PRABHA, MADRAS. THE LARGEST CIRCULATED TELUGU DAILY Regd. No. M. 3938.

1-10-55

ఆంధ్ర ప్రభ

80082

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సంచిక

సంపుటి: 18 ★ సంచిక: 230 ★ మద్రాసు: శనివారం ★ 1-10-1955 ★ 16 పేజీలు వెల: రెండణాలు

అభ్యుదయ పథంలో ఆంధ్రరాష్ట్ర పురోగమనం

అచిరకాలంలోనే దాని ఆశయాలు ఫలసిద్ధి నందగలవని

ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి ఆశాభావం

"మన రాష్ట్రం క్రమంగా సుస్థిరమై అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నది. మన ఆశయాలలో కనీసం కొన్ని అచిరకాలంలోనే ఫలసిద్ధి నందగలవని ఇప్పుడు మన మందరం ఆశా విశ్వాసాలతో ఎదురు చూడవచ్చు" అని ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు అందజేసిన సందేశంలో ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు వివరించారు.

ఆయన ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"నేడు మనం ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకొంటున్నాము. ... దాటింది మన రాష్ట్రానికి పరిపూర్ణ ... సాధించడానికి ఇక మనమంద ...

... కృషి చేయాలనే విషయాన్ని ఈ శుభసమయంలో మనం గుర్తుంచుకోవాలి.

"క్రిందటిసారి ఇట్టి వార్షికోత్సవం జరిగిన పిమ్మట గడిచిన ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్రం అనేక మహత్తర సంఘటనలను చూచింది. వాటి నన్నింటిని వేరొక్కొక్కటి ఏకరువు పెట్టనక్కర లేదు.

"మన రాష్ట్రం క్రమంగా సుస్థిరమై అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నది. మన ఆశయాలలో కనీసం కొన్ని అచిరకాలంలోనే ఫలసిద్ధినందగలవని మన మిప్పుడు ఆశా విశ్వాసాలతో ఎదురు చూడవచ్చు.

"పెద్ద పెద్ద నదీ లోయ ప్రాజెక్టుల ప్రారంభించబడుతున్నవి. ముఖ్యమైన మన గ్రామీణ ప్రాంతానికి నూతన వికాసాన్ని తెచ్చే విధంగా గ్రామసీమలకు విద్యుచ్ఛక్తి సరఫరా కొనసాగించబడుతున్నది. ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ విస్తరణ కేంద్రాల కార్యకలాపాలు మన ప్రజల ... అభివృద్ధి చెందగలవనే ఆశలను చిగురింపజేస్తున్నవి.

"పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ... కార్యక్రమం రీత్యా విద్యా కార్యక్రమాలు ... జరుగుతున్నవి. అనతికాలంలోనే ఈ కార్యక్రమం రాష్ట్రం నలుమూలలకు విస్తరింప జేయబడగలదు.

"చాలామంది ఆంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ... పూర్వకమైన పదవులను స్వీకరించి వాటిని తమ సమర్థంగా నిర్వహిస్తున్నారు.

"ప్రజల అవసరాలు క్రమంగా తీర్చబడుతున్నవి. వారిలో ఒక నూతనోత్సాహం రేకెత్తించబడింది ఇప్పుడు వారు తమకు తామై ప్రభుత్వంతో సహకరించడానికి ముందుకు వస్తున్నారు.

"కాగా, శాస్త్రాభివృద్ధి సాధనకు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఋణపత్రాలను ప్రజలు విరివిగా, ఉత్సాహంగా కొన్నారు. రాష్ట్రీయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడ్పడడానికి ప్రజలు సంసిద్ధంగా వున్నారనడానికి ఇదొక దక్కని తార్కాణం.

"పాఠశాలలోను, కళాశాలలలోను చదువుకొనే విద్యార్థులు ఇప్పుడు తమ ఉద్దేశాలను విడిచాడి క్రమంగా నిరసనలుతున్నారు. ఇది మిక్కిలి ముదావహమైన విషయం. ఇక కొద్ది సంవత్సరాలపరకు నీరు తమ చదువు సంధ్యలపై ఎక్కువ శ్రద్ధాసక్తులు చూపగలరని ఆశిస్తున్నాను. ఈ లోగా మేము భవిష్యదభివృద్ధికి అనువైన సుస్థిరమైన పునాదులు వేయవలసి వున్నది.

"గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమల నెల...

(మిగతా 5 వ పేజీలో)

రాష్ట్రపతి ...

ఇతోధికమైన అభివృద్ధిని ఆంధ్రులు కోరితే....

—శ్రీ సంజీవరెడ్డిగారిచే కర్తవ్యబోధ

మన రాష్ట్రం మనకు వచ్చాక కాలానికి కూడా వేగం హెచ్చినట్లుంది. సూర్యుడుండగానే రెండేళ్లు గడచి పోయినవి. చేతినిండా పని వున్నప్పుడు మనిషికి కాలం గిర్రున తిరిగి పోతున్నట్టు ఉంటుంది. అలాగే అనేక కార్యక్రమాలతో నిర్విరామంగా ముందుకుపోతున్న మన రాష్ట్రానికి ఈ రెండేండ్లు అభ్యుదయ వేగంతో యిట్టే గడచి పోయినవి. రాష్ట్రం అవతరించిందన్న ఆనంద పారవశ్యం ఇక క్రియా రూపంలో ప్రతిబింబించాలి.

దేశమంతా ఆశే కాదు ఈ సంద ... ప్రపంచ దేశాలకు ...

రంగాల వైపు మళ్లాలి. నదులను పొలాల వైపు మళ్లించినంత మాత్రాన చాలదు. మన పనికి క్రియ, ఉత్సాహాన్ని కూడా కార్యరంగాల వైపు మళ్లించినప్పుడే ... సాధ్యమవుతవి. వాదప్రతివాదాలు కట్టిపెట్టి ... ప్రయోగించాలి.

రాష్ట్రం వచ్చి మూడో సంవత్సరం మొదలవుతున్న ఈ తరుణంలో మనం ... స్వర్ణమైన ... నుంచి బయటపడదాము. భారత దేశంలో ఆంధ్ర అనే ప్రాంతంలోని భూములు, నదులు, అడవులు, గనులు సమృద్ధిగా ... సాధించి. ఆ సాధించిన ...

తోడ్పడేలు మనం యిక పూనుకోవాలి. సిద్ధాంతాలతో సతమతమవుతూ ఉన్న పనులు లేమిటో, రాగల పనులేమిటో యోచించాము. మన ప్రజా నీకం యాపన్మంది శ్రేయస్సుకు వాటిని వినియోగించుకుందాము. అదే సూటియైన మార్గం. యావన్మంది శ్రేయస్సు లక్ష్యంగా ఉన్న కార్యక్రమాలు అందరికీ హితదాయకంగా ...

(మిగతా 4 వ పేజీలో)

"Kisan" Above All

విద్యుచ్ఛక్తి లేని ... శ్రేష్ఠమైన ... "కిసాన్" ఉత్తమమైన హరికేన్ లాంతరుగా ప్రసిద్ధి గాంచింది. "కిసాన్" లాంతర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగంగా పని చేయును. ... స్వచ్ఛమైన వెలుతురు నిచ్చును.

KISAN

India's Best Hurricane Lantern

SOLE DISTRIBUTORS

GOUR MOHAN DASS & CO.

233. OLD CHINA BAZAR ST. CALCUTTA-1

ప్రతి భారతీయుని ఇంటికి కిసాన్ లాంతరు

అల్ ఇండియా జనరల్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్.

హెడ్డాఫీసు: బొంబాయి

బోనస్సు చెల్లించే కంపెనీ

ఆస్తులు: రు. 1 కోటి పైగా

జీవితం - అగ్ని - నౌకా - మోటార్ వగైరా బీమావ్యాపారం చేయబడును

దక్షిణ ఇండియాకు డివిజనల్ ఆఫీసు:

"అల్ ఇండియా జనరల్ బిల్డింగ్" కోయంబత్తూరు. | పి. వి. కె. షణ్ముగం. బి. ఏ., డివిజనల్ మేనేజరు.

ఆంధ్ర ఆఫీసు:

434, మెయిన్‌రోడ్డు, రాజమండ్రి.

దక్షిణ ఇండియాలో ఇతర బ్రాంచీలు, ఆర్గనైజింగు ఆఫీసులు:

ఆదోని, బెంగళూరు, కొచ్చిన్, మద్రాసు, మధురై, మెంగళూరు, పల్లై, సేలం, తంజావూరు, ట్యూటికొరిన్, వెల్లూరు వగైరా.

ALL INDIA GENERAL INSURANCE COMPANY LIMITED.

కొరుమంచి వెంకటసుబ్బయ్య చౌదరి

(పొగాకు, ఎరువుల వ్యాపారం)

హెడ్డాఫీసు:-మంగళగిరి ఫోను నెం. 5 టెలిగ్రామ్సు: 'Karvens'

బ్రాంచిలు:—గుంటూరు – ఫోన్: 273; విజయవాడ – ఫోన్: 481; తెనాలి – ఫోన్: 81

ఎరువుల డిపోలు:—కొండపల్లి, కంకిపాడు, తాడికొండ

... ఎరువులు ... సిండికేట్ ఫాస్ఫేటు ... అమ్మబడును. ... చేయబడును.

ఎనామెల్ బోర్డులు, ...



మద్రాస్ ఎనామెల్ వర్క్సు లిమిటెడ్

65, సైడన్‌హామ్సు రోడ్డు: మద్రాస్.

ఆనాసైన నీలగిరి కాఫీ గింజలతో తయారయిన

శ్రీ దుర్గా కాఫీ పౌడరునే

ఆనందానికి, ఆరోగ్యానికి ఎల్లప్పుడు వాడండి

అన్ని రకములైన పచారీ సామానులు, ఫ్యాన్సీ వస్తువులు కూడ సరసమైన ధరలకు దొరుకును

శ్రీ దుర్గా కాఫీ & జనరల్ స్టోర్సు, విజయవాడ-2

ఫోన్ నెం. ... ప్రొప్రయిటరు: వి. నారాయణమూర్తి

S. S. L. C. 1956

విజయ నిక్షేపం ఆదర్శ ప్రశ్న పత్రములు

చదివినవారికి విజయము నిశ్చయము

...

విజయనిక్షేపం గ్రంథమాల - చిత్తూరు

బుష్ నమ్మదగిన మంచి రేడియో:

ఒకసారి చూడండి!

—వినుడు లాభించగలదు

ఆంధ్ర డిస్ట్రిబ్యూటరు:

నారాయణ్ రేడియో స్టోర్సు,

గవర్నరుపేట :: విజయవాడ-2

"బుష్" రేడియోలు అన్ని పట్టణములలోను గలవు.

హోమియోపతి అండ్ బయోకెమిస్ట్రీ

సెయింట్ జార్జి సుప్రసిద్ధ కంపెనీ

...

ST. GEORGE'S HOMOEOPATHIC CLINIC (A.P.)

Post Box No. 3, Kankanady, Mangalore-2.

Telegrams: "ZACMAR" Telephone No. 317

సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు

మైసూరు దసరా వుత్సవములు చూచి ఆనందించండి

30 క్షేత్రములు 3,000 మైళ్లు 40 రోజులు

... 20-10-55 న శుభముహూర్తమున రాజమండ్రినుండి బయలుదేరును

రైలు చార్జి, భోజనము, వసతులతో సహా

3 వ క్లాసు యాత్రికుని కి రు 175 మాత్రమే

...

లక్ష్మీ ప్రెస్, రాజమండ్రి. లక్ష్మీ యాత్రా స్పెషల్, రాజమండ్రి.

మద్రాసు కేసినో

రెండవ వారము

రోజూ 3 ఆటలు మ 2, సా 6 రా 9-45 గం.

వినోదా వారి మహత్తర చిత్రరాజము

కన్యాశుల్కము

(తెలుగు)

పాత్రలు — ఎన్ టి రామారావు

శ్రీ గోపాల [illegible] మెటల్ [illegible] [illegible]

[illegible]

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

స్వయంగా చక్కని ఇంగ్లీషు నేర్చుకొను విధము!

3 వ పాఠమునుండి మెట్రిక్యులేషన్ [illegible] ... uctor in ... [illegible]

లేను

[illegible] బాలికకు వరు [illegible] ... [illegible] నం 19[illegible]

కావలెను

మంచి కమీషన్ మీద గుడ్డల ఏజంట్లు కావాలి. ధారాళమైన మంగతులు సాలీనా బోనసు, ఉచిత బహుమతులు అదనం. వివరాలకు:- Kanwalphool Textile Co., (Regd) Ludhiana- Pb]

మా యు. యస్. ఎ. ఫౌంటెన్ పేనాలు ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు కావలెను. నెలకు 150/- నుంచి 500/-లు వరకు సంపాదించవచ్చు. ఉచిత స్టాంపిని పెట్టండు. French Stores 3083, Darya Ganj, Delhi 7.

అమ్మకం

పెర్కిన్స్ డీసెల్ అంజన్లైన పిడి భాగాలు, అన్ని రకాల పవర్ ఎలిమెంట్సు, కన్వర్షన్ కిట్సు, సరసమైన ధరలకు దొరకును. వివరములకు: [illegible] కంపెనీ [illegible] మౌంటురోడ్డు మద్రాసు-2

నోటీసు

ప్రజలకు యిందు మూలముగా తెలియపరచున దేమనగా, 14-9-54 తేదీనుండి "కోలా డైమండ్ ఫ్యాక్టరీ" అనే పేరుతో నేనును, ఎం. ఆర్. నారాయణ రాజున్ను చేస్తున్న పార్ట్నర్ షిప్ వ్యాపారం 31-8-1955 నుండి రద్దుచేయబడిదని నేను తెలియపరుస్తున్నాను. [illegible] ... రు 3562-3-0 (మూడువేల అయిదు వందల అరవై రెండు రూపాయలు మూడు అణాలు) ... ఎం. ఆర్. నారాయణ రాజుకు 31-8-55 నుండి [illegible] ... లేదు.

31-8-1955 నుండి [illegible] నం. 54 [illegible] "[illegible] డైమండ్ ఫ్యాక్టరీ" పేరుతో నా స్వంత వ్యాపారం ప్రారంభించినందున తెలియ సంతోషిస్తున్నాను. [illegible] ... కోరుచున్నాను

ఆర్. సుబ్బయ్య, ప్రొప్రయిటరు

[illegible]

(సాపే రావువుము, కోకిలా డైమండ్ ఫ్యాక్టరి)

తిరుపతి, 26-9-55

ఆంధ్రపత్రిక

ఎడిటర్: శంభుప్రసాద్ [illegible]

1955 అక్టోబర్ 1 శనివారం

మరొక పర్వదినం

దేశ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత మన దేశానికి ఆగస్టు 15 ఎంతటి చరిత్రాత్మక దినమో, ఆంధ్ర రాష్ట్రావతరణానంతరం ఆంధ్రులకు అక్టోబర్ 1 వ తేదీ అంతటి పర్వదినం.

ఆంధ్రోద్యమానికి మూలపురుషులైన మహనీయులను, రాష్ట్ర సంసిద్ధికి సాయపడిన త్యాగధనులను సంస్మరించవలసిన రోజు. వారి అడుగుజాడలనే నడిచి రాష్ట్రాభివృద్ధికి ఆంధ్రులు కృతనిశ్చయులు కావలసిన సుదినమిది.

రాష్ట్ర జీవితంలో రెండు సంవత్సరాలు లెక్కలోనికి రావు. అయినా, ఈ రెండేళ్లలో జరిగిన పనిని బట్టి సాంఘిక, ఆర్థిక, రాజకీయాది వివిధ రంగాలలో రాష్ట్రం త్వరితగతిని పురోగమిస్తున్నదో గ్రహించవచ్చు. [illegible] చూచిన పక్షంలో, [illegible] కలతచెందవలసిన [illegible] రాష్ట్ర భవిష్యత్తును గురించి, ఆంధ్ర జాతి భవిష్యత్తును గురించి శంకించవలసిన అవసరం లేదు.

సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు భారతదేశానికే కాక, ప్రపంచ దృష్టిని ఆకర్షించినవి. శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించి, సువిచక్షణతో ప్రతినిధుల నెన్నుకొనడంచేత ఆంధ్రులు కేవలం ఉత్సాహపూరితులే కాక రాజకీయాల్లో పరిణతి బుద్ధులనీ, ప్రజాస్వామిక సిద్ధాంతాలలో సంపూర్ణ విశ్వాసం కలవారనీ ప్రపంచానికి విదితం చేశారు. అంతేకాదు; గత ఎన్నికల సందర్భంలో ఆంధ్రజాతి ప్రదర్శించిన విజ్ఞత ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సార్థక్యాన్ని నిరూపించిందనడం అతిశయోక్తి కాదు.

ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా సాంఘిక, రాజకీయ రంగాల్లో ఆంధ్రులు అగ్రగాములై అభ్యుదయ పథంలో నడుస్తున్నా, ఆర్థికంగా మాత్రం తమ ఇరుగు పొరుగు రాష్ట్రాల కంటె చాలా వెనుకబడి ఉండడం సుప్రసిద్ధం. బహుముఖమైన ఆంధ్రాభ్యుదయానికి ఈ ఆర్థికలోపమే ప్రధాన ప్రతిబంధకమని కూడా చెప్పవచ్చు.

ఆంధ్రదేశం భాగ్యవంతం కావడానికి ప్రకృతి విపులావకాశాలను సమకూర్చి పెట్టింది. మొత్తం ఇండియాలోని నదీ జలాల్లో నూటికి 15 వంతులు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నై. అందులో ఏడవ పాలు మాత్రమే వ్యవసాయానికి వినియోగపడుతున్నవి. ఇదే విధంగా, రాష్ట్రంలో తక్కిన సరిపోగల విద్యుచ్ఛక్తి (దాదాపు 5 లక్షల కిలోవాట్లు) స్థాపించడానికి అవకాశాలున్నా, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 16,000 కిలోవాట్లకు మించి విద్యుచ్ఛక్తి లభించడం లేదు. అమూల్యమైన ఖనిజసంపద గర్భంలో దాగియున్నా, రాష్ట్రంలో మూడింట రెండు వంతుల ప్రదేశంలో ఇంకా సర్వేక్షణ ప్రారంభం కాలేదు.

వృథాగా నేడు సముద్రం పాలౌతున్న నదీ జలాలను కాలువలకు మళ్లించి, వేలకొలది ఎకరాలకు నీరు, విద్యుచ్ఛక్తితో నానావిధ పరిశ్రమలకు దోహదం కల్పించి, ఆయా ప్రాంతాల్లో లభించే ఖనిజాలను త్రవ్వి పైకితీసిన ఎడల అచిరకాలంలోనే ఆంధ్ర రాష్ట్రం ఘన ధాన్యాలతో, నానా ఫలాలతో, సంపత్తుతో తులతూగ గలదు. అటువంటి రాష్ట్రాలను దీటుగా [illegible] ఆంధ్ర రాష్ట్రం కాగలదు.

ఆంధ్ర రాష్ట్రం అవతరించి నది మొదలుకొని గడచిన రెండు సంవత్సరాలలో, విశేషించి గత సంవత్సరం లోపల ఆంధ్రాభ్యుదయానికి తోడ్పడగల ముఖ్య ప్రణాళికలు కొన్ని రూపుదాల్చడం ముదావహం. రాష్ట్రానికి విద్యుచ్ఛక్తిని సరఫరా చేయగల మాచ్ఖండ్ ప్రాజెక్టు అనుకున్న గడువు ముందుగానే ఇటీవల రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చే ప్రారంభించబడింది. దక్షిణ భారతంలోని ప్రాజెక్టులన్నిటిలో పెద్ద, 123 కోట్ల రూపాయలు వ్యయం కాగల బ్రహ్మాండమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాథమిక ఖర్చుల క్రింద ఒక కోటి రూపాయలు మంజూరు కావడంతో దానికి ప్రస్తావన జరిగింది. రెండు మూడు నెలలలోపలనే ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ చే సుహూర్తమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగనున్నది.

పరిశ్రమలు, విద్య, వైద్యం, వ్యాపారం విషయాల్లో ఇతర రంగాలకు చెప్పదగిన మార్పు కన్పించనున్నా, రెండవ పంచవర్ష ప్రణాళిక గడువులోపల వెనకబడ్డ శాఖలలో కూడా రాష్ట్రం అభివృద్ధిని కాంచవచ్చు.

ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడు తమ సందేశంలో పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీచేసిన ఋణపత్రాలను ప్రజలు సముత్సాహంతో, విరివిగా కొనడం శుభసూచకం. రాష్ట్ర శ్రేయస్సుపట్ల ప్రజలు అత్యంత శ్రద్ధాళువులై ఉన్నారని, ప్రజోపయోగకరమైన విషయాలలో ప్రభుత్వంతో సహకరించడానికి వారు సంసిద్ధులనీ ఇందువల్ల స్పష్టపడింది.

ఈ శుభ తరుణంలో మరొక ప్రధాన విషయాన్ని విస్మరించలేము. తన ఆత్మశక్తిచే, అపూర్వమైన తన దివ్య ప్రబోధంచే భారత దేశం అంతటా అహింసాత్మక విప్లవాన్ని లేవదీసిన గాంధీజీ ప్రియ శిష్యుడు ఆచార్య వినోబాజీ ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం నాడు ఆంధ్రదేశ సంచారం ప్రారంభించడం శుభసూచకమని సూచిస్తున్నది. వినోబాజీ సంకల్పించిన భూదానోద్యమానికి ఆంధ్ర మహాజనులు విరివిగా తోడ్పడి దేశ హితైకమైన వినోబాజీ [illegible] ఆర్థిక [illegible] కున్న ప్రతిష్ఠను కాపాడుకోగలరని ఆశిస్తున్నాము.

సంస్కృతి సాహిత్యం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 — సంస్కృత సాహిత్యాభివృద్ధికి [illegible] 1954 వ సంవత్సరంనుంచి [illegible] మొత్తం 86,121 రూపాయలు వెచ్చించినట్లు [illegible] శ్రీ పి. డి. శాస్త్రి అడిగిన ప్రశ్నకు [illegible] జవాబు చెప్పారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృత [illegible] ఒక ఆచార్య పదవిని [illegible] 1952-53 వ సంవత్సరం [illegible] ఆ సమాధానంలో పేర్కొన్నారు.



"శైశవావస్థనుంచి సంపూర్ణ వికాసానికి పురోభివృద్ధి" — ఆంధ్రరాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్య మంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి సందేశం.

నది జలాల వినియోగం బిల్లు

జాయింటు సెలక్టు కమిటీ పరిశీలనకు లోక్ సభ సమ్మతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 — రాష్ట్రాలలో నదీ జలాల వినియోగం, నదీలోయ ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన బిలును జాయింటు సెలక్టు కమిటీకి పంపాలని రాజ్యసభ చేసిన సిఫారసుతో లోక్ సభవారు నేడు ఏకీభవించారు.

ఈ బిలును ముందుగా రాజ్యసభలో ప్రభుత్వం ప్రతిపాదించడం, ప్రజల నుంచి ఎన్నికైన లోకసభ హక్కులను కాదనడం కాదా అనే విషయమై దాదాపు గంటసేపు తీవ్రమైన చర్చ జరిగిన పిమ్మట ఈ విషయం ఆమోదించడం జరిగింది. ఇది డబ్బుకు సంబంధించిన బిలు (మనీబిలు) కనక ముందుగా లోక్ సభలోనే ప్రతిపాదించాలని జనసంఘం సభ్యుడు శ్రీ యు. ఎం. త్రివేది చెప్పడంతో, లోక్ సభ, రాజ్యసభల మధ్య అధికారాలకు సంబంధించిన పాత తగాయిదా తిరిగి రేకెత్తింది. అనేక మంది సభ్యులు శ్రీ త్రివేదీని బలపరుస్తూ మాట్లాడటంతో న్యాయశాఖామంత్రి సభకు గైర్హాజరు కావడంవల్ల ప్రభుత్వ తరఫున [illegible] వచ్చింది. శ్రీ త్రివేది అభిప్రాయానికి గల ఆధారాలు కలవన్నటు భావించవలసివస్తున్నదని డిప్యూటీ స్పీకరు కూడా అన్నారు. చివరకు ఉభయపక్షాల వాదనలు విన్న తరువాత తుది నిర్ణయాన్ని ఆ తరువాత ప్రకటించగలనని కూడా మధ్యలో డిప్యూటీ స్పీకరు అన్నారు.

ప్రధాని నెహ్రూ యిది వోట్లతో నిర్ణయించవలసిన సమస్య కాదని, స్పీకరు రూలింగ్ యిస్తే సరిపోతుందని అన్నారు.

ఇటీలోగా, న్యాయశాఖా మంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ సభలోకి కొని రావడం ఆయన ప్రసంగిస్తూ, మనీ బిల్లులకు సెనెన్సు బిల్లులకుగల తేడాను సభవారు గుర్తించాలని కోరారు. సెనెన్సు బిల్లుకు ప్రెసిడెంట్ ఆమోదం పొందిన తరువాత ఉభయ సభలలో దేనిలో ఒకదానిలో ప్రతిపాదించవచ్చునని, మనీబిలుల విషయంలో అలాచేయడానికి వీలులేదని వివరించారు. సభ వారి ముందున్న బిలు ఖర్చుతో జరిగేది సెనెన్సు బిలు మాత్రమే కనక ప్రభుత్వం అనుసరించిన విధానం సక్రమమైనదే నన్నారు.

డిప్యూటీ స్పీకరు వెంటనే తమ రూలింగ్ యిస్తూ ఇది మనీబిలు కాదు కనక ప్రభుత్వం అనుసరించిన విధానం సమర్థనీయమేనని రూలింగ్ యిచ్చారు.

ఈ బిలు మంచి చెడ్డలపై చర్చలో పెద్దగా అభిప్రాయ భేదాలు కనిపించలేదు. నదీజలాల వినియోగంలో రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు ట్రిబ్యునల్ తీర్పులు చెప్పించాలనే సూత్రానికి సభ్యులందరూ ఆమోదించారు.

ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా ఈ బిలును ప్రవేశపెడుతూ, నదీలోయ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు 50 సంవత్సరాలుగా పరిష్కారం కాలేదని అన్నారు. అందువల్లనే అటువంటి వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ నియామకం అవసరమని ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు.

శ్రీ కె. ఎస్. రాఘవాచారి (పి. ఎస్. పి. ఆంధ్ర) గారు బిల్లును బలపరుస్తూ, నదీజలాల వినియోగంలో రాష్ట్రాల మధ్య వున్న వివాదాలను త్వరితంగా పరిష్కరించడం అవసరమని చెప్పారు. మద్రాసు స్వతంత్ర సభ్యుడు శ్రీ [illegible] స్వామి, ఈ బిల్లు అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి గల [illegible] నియమించవచ్చునని అన్నారు. పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ (కాంగ్రెసు-పంజాబు) ప్రస్తుత బిల్లు అవసరం లేకనే నదీజలాల వినియోగంలో సర్వాధికారాలను కేంద్రమే స్వీకరించడం మంచిదని వాదించారు. శ్రీ వి. టి. కృష్ణమాచారి (కమ్యూనిస్టు—తిరువాన్కూరు—కొచ్చిన్) దేశంలోని నదీజలాలన్నింటి వినియోగానికి కేంద్రంలో ఒక ప్రత్యేక శాఖను తయారుచేయవలసి ఉంటుందని సూచించారు.

ఒక రాష్ట్రం కాదని మరొక రాష్ట్రానికి సహాయం చేయాలన్న అనుమానాలకు తావు లేకుండా వివాదాలను పరిష్కరించే వీలుగా కోరారు శ్రీ సి. లక్ష్మయ్యగారు (కాంగ్రెసు—ఆంధ్ర) నదీజలాల వినియోగంపై రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి యిటువంటి ట్రిబ్యునల్ ఎంతో అవసరమని అన్నారు, దీని వల్ల వివాదాల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఇటువంటి బిల్లును సెలక్టు కమిటీకి పంపడానికి సభవారు ఆమోదించారు.

ఆ తరువాత నదుల బోర్డుల బిల్లును కూడా జాయింటు సెలక్టు కమిటీ పరిశీలనకు పంపాలని మంత్రి శ్రీ నందా మరొక బిల్లును ప్రతిపాదించారు. నదీ జలాల వినియోగానికి పథకాలు తయారుచేసి, వాటిని అమలుజరపడంలో రాష్ట్రాలకు సలహాలు చెప్పడానికి ఉద్దేశించిన ఈ బోర్డులలో విషయాలు మాత్రమే సభ్యులుగా వుంటారు. ఈ బోర్డుల నియామకంలో కేంద్రం తగు అధికారాలు గ్రహించడానికి ఈ బిల్లు ఉద్దేశింపబడింది.

దీనిపైన జరిగిన చర్చలో శ్రీ యన్. ఎం. లింగం (కాంగ్రెసు, మద్రాసు) ఈ బోర్డులు కేవలం సలహా సంఘాలుగా కాక, సర్వాధికారాలు కలిగి సంస్థలుగా పనిచేసేటట్లు చేయాలని అన్నారు. శ్రీ టి. ఎన్. వి. (కాంగ్రెసు-[illegible]) రాష్ట్రాలకు కొంచెము నష్టం కలిగించే ఈ బోర్డులు తగిన పథకాలు తయారు చేయాలని కోరారు. శ్రీ విశ్వనాథరెడ్డిగారు (కాంగ్రెసు-ఆంధ్ర) నదీ జలాలను వివిధ రాష్ట్రాల మధ్య యుద్ధప్రాతిపదికనే పంపిణీ చేసే సమస్యను తీర్చాలనే అవసరం అన్నారు. శ్రీ శంభుమూర్తి నాయుడుగారు శ్రీ ఎస్. రామస్వామిగారు (సేలం) ఎన్. [illegible] (రా. నెల్లూరు-సాయు) గారు బిల్లును బలపరచారు. అంతట సభ రేపటికి వాయిదా పడింది.

ఉత్తర కొరియానుంచి మరికొన్ని చైనీస్ సేనల ఉపసంహరణ

—వచ్చేనెలలో జరగగలదట

హాంగ్ కాంగ్, సెప్టెంబర్ 29 —

వచ్చేనెలలో ఉత్తర కొరియానుంచి చైనీస్ వలంటీర్ సైన్యానికి చెందిన ఆరు డివిజన్లు చైనాకు ఉపసంహరించుకోబడగలవని నేటిరాత్రి పెకింగ్ రేడియో ప్రకటించింది.

చైనీస్ భాషలో చేయబడిన ఈ ప్రకటనలో ఇంతకుమించి వేరేవివరాలు తెలుపబడలేదు.

దీనితో ఉత్తర కొరియానుంచి చైనా ఒక సంవత్సరంలో మొత్తం 19 డివిజన్ల సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు కాగలదని తెలుస్తున్నది.

ఉత్తర కొరియానుంచి అక్కడ తనకు గల మొత్తం సేనలన్నిటినీ చైనా ఉపసంహరించుకొంటున్నదన్న మాట అని ఇక్కడి సైనిక పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

1953 జులైలో కొరియాలో యుద్ధ విరమణ జరిగిన సమయంలో కొరియాలో చైనాకు 19 డివిజన్ల సైన్యం కలదని అమెరికన్లు అంచనావేసి ప్రకటించారు. అయితే, ఈ అంచనాలు ధ్రువపరచబడలేదు.

పెరాన్ స్పెయిన్ కు వెడుతున్నాడా?

బ్యూనోస్ ఎయిర్స్, సెప్టెంబర్ 28— అర్జెంటీనా మాజీ ప్రెసిడెంట్ జువాన్ పెరాన్ ఒక జల విమానంలో స్పెయిన్ కు ప్రయాణం చేసి వెడుతున్నట్లు నేటిచ్చటి వార్తా సంస్థలు ప్రకటించాయి.

పద భ్రష్టుడైనప్పటినుంచి పెరాన్ పేసనదిలో ఒక పెరాగ్వే శతఘ్ని నౌకలోవుంటూ ఆ నౌకలో పెరాగ్వే రాజధాని అసన్షియాన్ కు వెళ్ళి అక్కడ ప్రవాసం ప్రారంభించడానికి ఆలోచిస్తున్నారు.

పెరాన్ స్పెయిన్ ప్రయాణం నిజం కాదట

బ్యూనోస్ ఎయిర్స్, సెప్టెంబర్ 29—మాజీ ప్రెసిడెంట్ పెరాన్ నిన్నరాత్రి విమానంలో స్పెయిన్ కు వెళ్ళాడన్న వార్త నిజంకాదని అర్జెంటీనా విదేశాంగమంత్రి సీనారీ మోడియో అహూడి మో నేడు అన్నారు.

గ్రామోద్యోగుల చట్టం సవరణ బిల్లు

మరికొన్ని సవరణలకు ఐక్యకాంగ్రెసుపార్టీ నిర్ణయం

కర్నూలు, సెప్టెంబర్ 30— ప్రస్తుతం ఆంధ్ర అసెంబ్లీలో ప్రతిపాదింపబడిన గ్రామోద్యోగుల వారసత్వం చట్టం సవరణ బిల్లుకు మరికొన్ని సవరణలు ప్రతిపాదించాలని ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ తీర్మానించింది.

ప్రభుత్వ ధనాన్ని అపహరించినా, విద్యుక్త ధర్మాన్ని నిర్వహించకపోయినా, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్లను నిర్లక్ష్యం చేసినా, శారీరకంగాగాని, మానసికంగాగాని వ్యాధిగ్రస్తులైనా విచారణ జరిగే లోపునే వారిని ఉద్యోగంనుంచి సస్పెండ్ చేయడానికి ప్రభుత్వానికి ఈ బిల్లు అధికారమిస్తుంది.

నేటి ఉదయం 9 గంటలకు సమావేశమైన లెజిస్లేచర్ పార్టీ దీనివల్ల జిల్లా కలెక్టరుకు, డివిజనల్ ఆఫీసర్లకు గ్రామోద్యోగులను పీడించేందుకు విశేషాధికారాలు లభించగలవని సభ్యులు అభిప్రాయపడ్డారు. చర్చలో పార్టీ నాయకుడు శ్రీ గోపాలరెడ్డి, రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగార్లు కూడా పాల్గొన్నారు.

90 నిమిషాలసేపు చర్చ జరిగిన పిమ్మట ప్రభుత్వ ధనాన్ని అపహరించినాడని నేరారోపణ జరిగిన సందర్భాలలోనే గ్రామోద్యోగులను సస్పెండ్ చేసే అధికారం వుండాలని, అది కూడా ఆరు మాసాలకుమించి సస్పెండ్ చేయరాదని నిర్ణయించింది.

పార్టీ తిరిగి 13 వ తేదీన సమావేశమై అప్పులపాలయిన రైతులకు మారటోరియం ప్రకటించే విషయమై చర్చిస్తుంది.

ఈనాముల బిల్లు

శాసనం చేయడానికి ప్రెసిడెంటు సమ్మతి

కర్నూలు, సెప్టెంబరు 30— బ్రాహ్మణ తరహాలో చిన్న ఈనాము గ్రామాలను కూడా రైతువారీగా పరిగణించి, ఈనాములను మొత్తంగా రద్దుచేసే శాసనం ఆంధ్ర ప్రభుత్వం చేయడానికి ఇండియా ప్రెసిడెంట్ అనుమతించారు.

ఈనాముల బిలు ఈ అసెంబ్లీ సమావేశాలలోనే వస్తుందా? దాని ప్రతిపాదనకు ప్రెసిడెంటు సమ్మతి వచ్చిందా? అని ప్రజాసోషలిస్టు సభ్యుడు శ్రీ కె. వి. ఎస్. పద్మనాభరాజుగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు నేడు పైవిధంగా తెలిపారు. ఆ అసెంబ్లీలోనే సాధ్యమైతే ఈ బిలును ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ప్రతిపాదించగలమని కూడా ఆయన అన్నారు.

పాతపట్నం వద్ద రైలు ప్రమాదం

వాల్తేరు, సెప్టెంబరు 30 — పాతపట్నం వద్ద 111 మైళ్ళ [illegible] [illegible] ప్రమాదం జరిగింది. [illegible] ప్రమాదం విషయమై వివరాలు తెలియరాలేదు.

యువజనులలో అశాంతికి కారణం

దేశంలో మార్పులేనని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28—ఇండియాలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులే యువజనులలో అప్పుడప్పుడు అశాంతి చెలరేగడానికి ప్రధానమైన కారణాలని ప్రధాని పండిట్ నెహ్రూ ఒక పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

యువజనులలో అప్పుడప్పుడు అశాంతి అనివార్యంగా చెలరేగడానికి కారణం నిరుద్యోగమేనా అని ఒక విలేకరి ప్రశ్నించాడు.

పండిట్ నెహ్రూ ఇలా సమాధానమిచ్చారు: కాదు. ఒక్క నిరుద్యోగంవలనే అశాంతి ఏర్పడినట్లు నేను అనుకోను. విద్యార్థుల జీవిత పరిస్థితులపై కలకత్తా విశ్వవిద్యాలయం నివేదికను మీరు చదివివుంటారు. మీరు చెప్పిన అంశాలన్నీ అందులో వున్నవి. అయితే, అవి చేయతగిన ముఖ్య కారణం ఇండియాలో హఠాత్తుగా వచ్చిన మార్పులు. కొన్ని నిర్బంధాలు అకస్మాత్తుగా తొలగించబడటం, నైతిక, మానసిక నిర్బంధాలు కొన్ని తొలగి వాటిస్థానే మరే నిర్బంధాలు ఏర్పడకపోవడం యువజన కోటిలో అశాంతికి కారణమైనవి.

ప్రతి సమాజానికి కొన్ని ప్రమాణాలు, నీతి నియమాలు వున్నవి. అవి క్రమంగా మారుతవి. అవి శాశ్వతంగా లేవు. పూర్వ నియమాలు పోయినవి. పూర్వప్రమాణాలు చాలా వరకు అదృశ్యమైనవి. కాని త్వరగా వాటి స్థానే చేరే ప్రమాణాలు రాలేదు. మొత్తానికి ఎప్పుడో ఒకప్పుడు కొత్త నియమాలు వచ్చి తీరుతవి. ఈ మధ్యకాలంలో ఇబ్బందులు తప్పవు. ఇది దురదృష్టమే."

మద్రాసు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు

మద్రాసు, సెప్టెంబర్ 29— మద్రాసు కార్పొరేషన్ ఎన్నికలలో ఇప్పటికి 59 స్థానాల ఫలితాలు ప్రకటించబడినవి. అందులో కాంగ్రెసుకు 34 స్థానాలు వచ్చినవి. వివిధ పార్టీల బలాబలాలు ఇవి:

కాంగ్రెసు 34, ప్రజా సోషలిస్టు పార్టీ 2, సోషలిస్టు లేబర్ ఫ్రంట్ 4, స్వతంత్రులు 19

కమ్యూనిస్టులకు ఇప్పటికి ఒక్క స్థానం కూడా రాలేదు.

ప్రజలిష్టులు గాక! [illegible]

ప్రభుత్వ [illegible]

[illegible] రాష్ట్రాల పునర్విభజన సంఘం [illegible] నివేదికను [illegible] ప్రభుత్వానికి సమర్పించింది.

[illegible] కంట్రోల్ బోర్డు కేబినెట్ రాజ్యాంగ సవరణ [illegible] అనుమతించింది. ఇక ప్రెసిడెంట్ ఆమోదమే మిగిలివుంది.

1955-56 ఆంధ్ర సప్లిమెంటరీ బడ్జెట్టు

అసెంబ్లీలో చర్చ ప్రారంభం

కర్నూలు, సెప్టెంబర్ 30 — 1955-56 సప్లిమెంటరీ బడ్జెట్టుపై నేడు ఆంధ్ర అసెంబ్లీలో చర్చ ప్రారంభమైనది. సప్లిమెంటరీ బడ్జెట్టు క్రింద 20,83,110 రూపాయలు మంజూరుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు గతవారంలోనే డిమాండ్లను ప్రతిపాదించారు.

స్పీకరు శ్రీ రొక్కం లక్ష్మీనరసింహం దొరగారి అధ్యక్షతను నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారు చర్చను ప్రారంభిస్తూ, [illegible] మెడికల్ కాలేజి [illegible] అభివృద్ధి చేయాలని [illegible] చేశారు. శ్రీ [illegible] గోపాలరావు [illegible] గుంటూరు జిల్లాలో మెడికల్ కాలేజీ [illegible] హరిజన [illegible] వసతి కల్పించవలసిన అవసరాన్ని [illegible] శ్రీ కె. [illegible] హరిజన బోనసు [illegible] యూనివర్సిటీలలో కూడా [illegible] చూపించాలని కోరారు. శ్రీ [illegible] గోపాలకృష్ణయ్యగారు పాలిటెక్నిక్ విద్యార్థుల ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా చేరడానికి అవకాశమివ్వాలని కోరారు. శ్రీ యల్. లక్ష్మణదాసుగారు ఏకోపాధ్యాయ పాఠశాలలను మహిళలను నియమించాలని సూచిస్తూ, పాఠశాలలు [illegible] పద్ధతి సవరణ చేయాలని కోరారు.

(4 వ పేజీ తరువాయి)

గారడీగా ఎందరూ [illegible] నిరుద్యోగ సమస్యను పరిశ్రమలవల్లనే తీరిపోతుంది. [illegible] భారీగా పరిశ్రమలు అభివృద్ధి చెందిన దేశాల చరిత్రే ఇందుకు తార్కాణం.

[illegible] కార్యదక్షత

నిరుద్యోగ సమస్య [illegible] కాగలదు. ప్రజలు, ప్రభుత్వం విషయాన్ని మరచిపోకూడదు. సమస్య ప్రభుత్వం యొక్క కర్తవ్యాలు, భారీ పరిశ్రమలతో తీరదు.

అనేక రంగాలలో మనం ఇంకా కవలబడి, అందరి శ్రేయస్సుకోసం పనిచేసి, పాత సంప్రదాయాలను, దురభిమానాలను, అహంకారాలను దూరంచేసుకొని వాటి ప్రకారమే [illegible] వినియోగించుకోవలెను. అహర్నిశలు ఈ దుస్థితినుంచి అంచెలంచెలుగా ఏ మనిషికి చేయూతనివ్వాలనుకుంటున్నామో ఆ దుస్థితిని నుసిమసి చేసినవారం అవుతాము. మనతరం వారి కష్టాలు తర్వాతితరంవారి సుఖాలు కావాలి. మనతరంవారి కలహాలు, సంఘర్షణలు, అనుమానాలు, సిద్ధాంతాలతో తర్వాతి తరం వారికి సంక్రమింపజేయరాదు.





ఫ్యాక్టరీ
శివ్‌గూసన్ రోడ్,
లోయర్ పరేల్
బొంబాయి 13.
టెలిఫోన్: 42563

నోబుల్ పెయింట్స్ & వార్నిష్ కం.
ముఖ్య ఏజెంట్లు
జాన్ ఫ్లెమింగ్ లిమిటెడ్
21, బెస్టీయన్ రోడ్, బొంబాయి.

శైశవావస్థనుంచి సంపూర్ణ వికాసానికి....

ఆంధ్రరాష్ట్రం గత వత్సరంలో సాధించిన అభివృద్ధి సమీక్ష

ఆంధ్రరాష్ట్రం అవతరించిన పిమ్మట గడచిన రెండవ సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలలో నేమి, ప్రజాసామాన్యానికి సౌభాగ్య సాధనలో నేమి సర్వతోముఖాభివృద్ధి స్పష్టంగా కానవచ్చింది. ఈ మధ్య జరిగిన జనరల్ ఎన్నికలు, మంత్రివర్గంలో మార్పు కొంతెం అర్ధు వచ్చినప్పటికీ, మొత్తం మీద ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాలలోను సంతృప్తికరమైన అభివృద్ధి కానరావడమే కాక, అనేక నూతన పథకాలలో కృషి కూడా కొనసాగించబడింది. ఈ సంవత్సరంలోనే ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు స్పష్ట రూపం యివ్వబడింది. 122 కోట్ల రూపాయలు వ్యయం కాగల బృహత్తమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు, ప్రభుత్వం ప్రాథమిక ఖర్చుల క్రింద ఒక కోటి రూపాయలు మంజూరు చేయడంతో నాందీ వాచకం చదవబడింది.

ఈ యేడే ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా జనరల్ ఎన్నికలు జరపబడాయి. ఈ ఎన్నికలను నిష్పాక్షికంగా, యదేచ్ఛగా, ప్రశాంతంగా, దక్షతతో నిర్వహించినందుకు రాష్ట్రపరిపాలనా యంత్రాంగాన్ని — ముఖ్యంగా గవర్నరు శ్రీ సి. ఎమ్. త్రివేదిని, ఆంధ్రుల రాజకీయ వైరస్యాన్ని ఇండియా హోం శాఖా మంత్రి, అనేకమంది పార్లమెంటు సభ్యులు వేనోళ్ళ కీర్తించారు.

కాగా, ఆంధ్రరాష్ట్రం ప్రెసిడెంట్ పరిపాలన క్రిందవున్న కొద్ది మాసాలలో నయితం పరిపాలనా యంత్రాంగం ధోరణిలో అభివృద్ధికరమైన మార్పులు రావడమే కాక, ఒకదాని వెనుక ఒకటిగా కమ్యూనిటీ ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ కేంద్రాలు మున్నగు అభివృద్ధికర కార్యక్రమాలు సమధికోత్సాహంతో అమలుజరుపబడ్డాయి.


గవర్నర్ శ్రీ త్రివేది

విద్యారంగం

విశ్వవిద్యాలయ విద్యావిధానానికి సంబంధించినంతవరకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి 1954,

ఎలక్ట్రిసిటీ మంత్రి శ్రీ జి. లచ్చన్న

సెప్టెంబర్ 2వ తేదీని ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం జరిపారు. ఉన్నత విద్యారంగంలో ఆంధ్రదేశపు అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడిన ఈ రెండవ యూనివర్సిటీ ఇండియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా వన్నెకెక్కగలదనడానికేమీ సందేహంలేదు. ఇక, ప్రాథమిక విద్యారంగంలో ఆంధ్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో 100 ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించడమే కాక, 500 మంది కంటె తక్కువ గాని, 500 మంది 1000 వరకు గాని జనాభా వుండి పాఠశాలలు లేకుండా వున్న గ్రామాలలో ఇటువంటి మరొక 1,000 పాఠశాలల స్థాపనకు ఉత్తరువు చేసింది. ఈ విధంగా ఆంధ్ర ప్రభుత్వం నిరుద్యోగులుగా వున్న విద్యావంతులకు సహాయ్యం ఇండియా ప్రభుత్వం తలపెట్టిన ప్రణాళికలో పాల్గొన్నది.

ఆహారం, వ్యవసాయం

1953 అక్టోబర్ మొదటి తేదీని ఆంధ్రరాష్ట్రం బియ్యం విషయంలో మిగులు రాష్ట్రంగా అవతరించింది. 1954 లో ఈ రాష్ట్రం ఆహార వ్యవస్థ నిలకడగా వుండడానికి తగిన ఏర్పాట్లు చేసుకొంటూనే, ఆహార ధాన్యాల అవశ్యకత గల తోటి రాష్ట్రాలకు తమకు మిగిలివున్న అదనపు ధాన్యాలను లభ్యం చెయ్యడానికి వీలుగా ఆంధ్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అవలంబించింది.

ఈ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వ ఖాతాను మద్రాసురాష్ట్రానికి ఒక లక్ష టన్నులు, తిరువాన్కూర్-కొచ్చిన్ సంస్థానానికి ఒక లక్ష టన్నులు, ప్రయివేటు వర్తకుల సరంగా మద్రాసులో అమ్మకానికి ఒక లక్ష టన్నులు బియ్యం సరఫరా చెయ్యడానికి. ఈ ఒప్పందాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసిన సమయంలో ధాన్యంలో రెండు రాష్ట్రాలకు సరఫరాలు సాగించగా ఏమైనా బియ్యం మిగిలివుంటే ఆ మిగులును ఇండియా ప్రభుత్వానికి సరఫరా చెయ్యడానికి ఆంధ్ర ప్రభుత్వం పూనుకొన్నది.

పైన పేర్కొన్న ఒప్పందాలను తీర్చడానికి వీలుగా మిగులు ప్రాంతాలలో స్వచ్ఛందంగా యిచ్చేవారి నుంచి, నిర్బంధంగా లెవీ విధించడం ద్వారా రైతులనుంచి, లైసెన్సు పొందిన వ్యాపారస్థుల నుంచి బియ్యం సేకరణకు ఆంధ్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఈ చర్యల ఫలితంగా 2,35,000 టన్నుల బియ్యం సేకరించింది. వీటిలో 72,000 టన్నుల బియ్యం మద్రాసు ప్రభుత్వానికి, 69,000 టన్నులు తిరువాన్కూర్-కొచ్చిన్ ప్రభుత్వానికి, 12,620 టన్నులు మద్రాసులో అమ్మకానికి రవాణా చేసింది. మిగిలిన 94,000 టన్నుల బియ్యం ఇండియా ప్రభుత్వపు కేంద్ర రిజర్వుకు ఉద్దేశించబడింది. అయితే 1954 జులై పదవ తేదీని ఇండియా ప్రభుత్వం బియ్యం కంట్రోలును రద్దుచెయ్యడంతో ఈ రాష్ట్రంలో బియ్యం సేకరణ విరమించబడింది. రవాణా, ధరలు, పంపిణీలపై గల కంట్రోల్సు అన్నీ రద్దుచెయ్యబడాయి.

బుల్‌డోజర్ల కొనుగోలు

తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతంలోని భూములను త్వరగా సాగుకు లాయకు చేయడం నిమిత్తం ప్రభుత్వం బుల్‌డోజర్ల సమేతంగా 15 ట్రాక్టర్లను 10,71,030 రూపాయల వ్యయంపై 1954-55లో ఖరీదు చేసింది.

ప్రాజెక్టు ప్రాంతంలో ఉపయోగించబడుతున్న ట్రాక్టర్ల బుల్‌డోజర్ల సర్వీసింగ్‌కు గాను హోస్పేట్ గుండిలో ఒక "ట్రాక్టర్ వర్క్‌షాప్" నెలకొల్పబడింది. ఈ కార్ఖానాకు అవసరమైన ఈ సామగ్రి ఖరీదు చెయ్యడం నిమిత్తం 1,50,000 రూపాయలు మంజూరు చెయ్యబడింది.

జపాన్ పద్ధతిలో వరి సాగు

1954 లో జపాన్ వరిసాగు పద్ధతి మరింత ప్రచారం చెయ్యబడింది. వ్యవసాయ శాఖవారు ప్రదర్శనల ద్వారా, సినిమా స్లయిడుల ద్వారా, కరపత్రాల ద్వారా ఇతోధికంగా ప్రచారం సాగించారు. ఈ పద్ధతిపట్ల ఎకరాకు 700 సౌనుల అదనపు వరి పంట లభించింది.

కార్మిక జనోద్ధరణ

ఈ సందర్భంలో కార్మికులకు, యజమానులకు వివాదం వచ్చిన సందర్భాలు 680, 459 కేసులలో ఉభయులు రాజీపడినవి. 29 కేసులు మధ్యవర్తి పరిష్కారానికి పంపబడినవి.

రాష్ట్రంలో రెండుచోట్ల దీర్ఘకాలంగా సమ్మె సాగించబడింది.

గుంటూరు మునిసిపల్ కాంటీరి కార్మికులు 600 మంది 26 రోజులు సమ్మె సాగించారు. తాడేపల్లిలోని కృష్ణా సిమెంట్ కార్మికులు 664 మంది 30 రోజులకు పైగా సమ్మెకట్టారు.

మొత్తం 16 సమ్మెలు, ఒక లాకౌట్ జరిగినవి. తత్ఫలితంగా 85,484 మనుషుల రోజు చేసేపని (మ్యాన్‌డేస్) నష్టమైనది.

వర్క్స్ కమిటీల నిర్మాణంలో అనుభవం చూచినట్లయితే ట్రేడ్ యూనియన్‌లనుంచి అవసరమైనంత సహకారం లభించడంలేదని చెప్పవలసి వస్తున్నది.

ఈ సంవత్సరంలోనే కొమ్మిది పారిశ్రామిక సంస్థలలో అమలులో వున్న ఉత్తరువులను (స్టాండింగ్ ఆర్డర్లు) ప్రభుత్వం ధ్రువపరచింది.

యుద్ధంలో గాయపడినవారికి పరిహారం స్కీముకింద రాష్ట్రంలోని రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్‌లు, వాటి లైబ్రరీలకు పుస్తకాలు కొనడానికి, వినోద సౌకర్యాలు చేయడానికి గాను ఈ ఏడాదికి 4,500 రూపాయలను ఇండియా ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాలను ప్రభుత్వం ఎంతయిస్తుందో అంతే మొత్తాన్ని ట్రేడ్‌యూనియన్‌లు కూడా ఖర్చుచేసే షరతుపై ఈ సొమ్మును ఆ యూనియన్‌లకు పంచిపెడతారు. ఈ మొత్తాలను సరిగా ఖర్చుచేయడానికి ఉద్దేశించిన కమిటీలు, యూనియన్, మేనేజిమెంటుల ప్రతినిధులలో లేబర్ ఆఫీసరు అధ్యక్షతను ఏర్పాటు అవుతున్నవి.

వేతనాల చెల్లింపుచట్టంకింద 50 కేసులను కమిషనర్ పరిష్కరించారు.

ప్రసూతి సహాయ సౌకర్యాల కింద 2,319-3-0 లు చెల్లింపచేయడం జరిగింది.

1955 జనవరి ఒకటవ తేదీ నాటికి రాష్ట్రంలో 2,698 ఫ్యాక్టరీలు వున్నవి. 341 ఫ్యాక్టరీల మేనేజర్లను ఈ సంవత్సరంలో ప్రాసిక్యూట్ చేశారు. 209 ఫ్యాక్టరీల వారికి శిక్షలు విధించబడినవి.

మద్రాసు షాపు కార్మికుల గుమస్తాల చట్టం కింద వచ్చిన 102 అపీళ్ళను కమీషనర్ పరిష్కరించారు.

కనీసపు వేతనాల చట్టం కింద, ఈ ఏడాదిలో మైకా పరిశ్రమలోని కొన్ని రకాల కార్మికులకు కనీసపు వేతనాలు నిర్ణయించడం జరిగింది. 14 గ్రామాలలో వ్యవసాయ కూలీలకు కనీసపు వేతనాలు నోటిఫై చేయబడినవి. ఈ చట్టం కిందనే ఒక సలహా సంఘాన్ని కూడా నియమించారు.

కార్మికులకు సంబంధించిన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా చెప్పడానికిగాను త్రైపాక్షిక కార్మిక సలహా సంఘం ఏర్పాటుచెయ్యబడింది కూడా.

ప్రావిడెంటు ఫండు స్కీము 25 ఫ్యాక్టరీలకు వర్తింపజేయబడింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భీమా పథకం త్వరలోనే అమలు జరగనున్నది. దానిని నిర్వహించడానికిగాను ఆంధ్రా లేబర్ కమిషనర్‌ను రీజనల్ కమీషనర్‌గా కూడా నియమించడం జరుగుతున్నది.

లేబరు ఫ్యాక్టరీల అధికారుల సమావేశం 1955 జనవరి 28 నుంచి 30వ తేదీవరకు జరిగింది. కార్మిక శాసనాల అమలు జరపడంలో ఎదుర్కొంటున్న చిక్కులు, వాటికి చేయవలసిన సవరణలను గురించి ఆ సమావేశంలో చర్చలు జరిగినవి కూడా.

పరిశ్రమలు - అభివృద్ధి

1954-55 సంవత్సరంలో కూడా ఆంధ్రా పేపరు మిల్స్, గూడూరులోని పింగాణీ ఫ్యాక్టరీ ప్రభుత్వమే నిర్వహించింది. ఆంధ్రా పేపరు మిల్లులో అట్టలు తయారు చేయడానికి ఒక స్కీము ప్రవేశపెట్టబడింది. గూడూరు పింగాణీ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసి ఉత్పత్తి శక్తిని పెంచడానికి, అక్కడ ఎలక్ట్రికల్ ఇన్సులేటరు తయారు చేయించడానికి యోచనలు జరుగుతున్నవి. గూడూరులోని గ్లాస్ ప్లాంట్ కూడా త్వరలో పని ప్రారంభిస్తుంది. దీనిని ప్రయివేటు వ్యాపారస్థులకు లాభకరమైన రేటుకు తగినంతగా నష్టయిలు జరగగలవని ఆశించబడుతున్నది. సిరామిక్ స్కూలు భవన నిర్మాణం, కాకినాడలో ఆంధ్రా పోలిటెక్నిక్ భవనాల నిర్మాణం పూర్తి చేయబడింది.

కాకినాడలోని పోలిటెక్నిక్‌లో 1954 జులై

స్థానిక సంస్థల మంత్రి డా॥ కె. నాగేశ్వరరావు

రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి

నుంచి రేడియో ఇంజనీరింగ్‌లో డిప్లొమో కోర్సు ప్రవేశపెట్టబడింది. సిరామిక్ స్కూలులో రెండు కొత్త కోర్సులు ప్రవేశపెట్టబడినవి. వీటిలో ఒక్కొక్క కోర్సుకు సంవత్సరానికి 15 మంది చొప్పున విద్యార్థులు చేరుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు 25 రూపాయల చొప్పున స్టయిపెండ్ కూడా యిస్తున్నారు.

ప్రభుత్వం ఈ దిగువ సంస్థలను నడుపుతున్నది. గాజులను, గాజుపూసలను ఆధునిక పద్ధతులపై తయారు చేయడంలో శిక్షణ నివ్వడానికి ఈ కేంద్రాలలో తగు సౌకర్యాలు కల్పించబడినవి.

(1) గాజుల తయ్యారీలో శిక్షణ కేంద్రం, గూడూరు, (2) కుమ్మరి వృత్తిలో శిక్షణ కేంద్రం, రాజమండ్రి, (3) నాప పారిశ్రామిక పాఠశాల, నారువ, శ్రీకాకుళం జిల్లా

కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద కుటీర పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమంలో మొత్తంగా 1,11 లక్షల రూపాయలు ఖర్చు కాగల దిగువ పథకాలను ప్రభుత్వం మంజూరు చేసింది.

కమ్మారి-కరవు కెనాల్ ప్రాంతంలో- (1) తాపీ పనివారి శిక్షణ పథకం (2) ఇటుక పరిశ్రమ, (3) కంబళ్ళ నేతపరిశ్రమ, (4) నూలు వడుకు పరిశ్రమ, (5) లేసులు పరిశ్రమ (6) దంపుడు బియ్యం పరిశ్రమ.

కాకినాడ-పెద్దాపురం ప్రాంతంలో- చేనేత పరిశ్రమ, (2) లేసుపట్టు పరిశ్రమ, (3) కుట్టుపనిలో స్త్రీలకు శిక్షణ, (4) పాదరక్షల పరిశ్రమ, (5) దంపుడు బియ్యం పరిశ్రమ.

పరిశ్రమలకు ప్రభుత్వ సహాయ చట్టం కింద మూడు పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడానికి 1.18 లక్షల రూపాయల సొమ్ము మంజూరు చెయ్యబడింది.

వైద్య సహాయం

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సమగ్రంగా వైద్యసహాయాన్ని కల్పించడమే ప్రభుత్వ విధానం. రాష్ట్రంలోని ఆసుపత్రులలో 1954-55 లో 158 మంచాలను అదనంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించబడింది అదనపుసిబ్బంది నియమించడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదనలను ఆమోదించింది. కర్నూలులోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మంచాల సంఖ్యను 154 నుంచి 200 దాకా పెంచడానికి, అదనపు సిబ్బందిని నియమించడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదనలను మంజూరు చేసింది. నాన్-గెజెటెడ్ ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా వైద్యసహాయాన్ని కల్పించవలసి వున్నందున కర్నూలు జనరల్ ఆసుపత్రిలో మంచాల సంఖ్యను పెంచడం అత్యవసరమైంది. కర్నూలు ఆసుపత్రులలో అదనంగా భవనాలను నిర్మించడానికి దాదాపు 3.9 లక్షల రూపాయల సొమ్ము మంజూరు అయింది. 1954-55 లో ప్రభుత్వం 3 లోకల్ ఫండ్ వైద్య సంస్థలను స్వాధీనం చేసుకున్నది.

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు

శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలలో విరివిగా వుండే "యాస్" అనే వ్యాధి నిర్మూలనకు మిగిలిన ... సహాయ నిధి పరంగా కృషి చేయబడింది. శ్రీకాకుళం తాలూకాలో నాలుగు సంచార దళాలు సర్వే జరిపి జయప్రదంగా చికిత్స జరిపినవి. ఆరోగ్య పరిశీలకులకు శిక్షణ ఇవ్వడం నిమిత్తం విశాఖపట్నంలో ఒక స్కూలు నెలకొల్పబడింది. అక్కడ ప్రస్తుతం ఐదుగురు అభ్యర్థులు తర్ఫీదు పొందుతున్నారు.

ఆంధ్ర వైద్య కళాశాలలోని హైజిన్, ప్రివెంటివ్ మెడిసిన్ శాఖ [illegible] ఇప్పుడది "సోషల్, ప్రివెంటివ్ మెడిసిన్" శాఖగా పరిగణించబడుతున్నది. ఇంతవరకు సింహాచలంలో కొద్దిపాటి వసతితో ఒక గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్వహించబడుతున్నది ఇప్పుడది ఎక్కువ సదుపాయాలతో కేంద్రంగా అభివృద్ధి కావడానికి అవకాశం చూపబడింది.

మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు

వెనుకబడిన ప్రాంతంలో ఎనిమిది మాతా శిశు సంరక్షణ కేంద్రాలు నెలకొల్పడానికి

సహకార శాఖామంత్రి శ్రీ డి. సంజీవయ్య

ప్రణాళిక మంజూరు చెయ్యబడింది. సమాజ వికాస ప్రాంతాలలోను, బ్లాకులలోను పనిచేస్తున్న 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కాక అదనంగా కోటఉరట్ల, తిరువూరు, పొదలకూరు, మడకశిర జాతీయ విస్తరణ కేంద్రాలలో నాలుగు ఆరోగ్య కేంద్రాలు స్థాపించబడినవి.

క్షయ నివారణకు బి. సి. జి టీకాలు వేసే కార్యక్రమం 1954 అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం విశాఖ జిల్లాలో అమలుపరచబడుతున్నది. ప్రజలు బి. సి. జి టీకాలు వేయించుకోడానికి చాలా సుముఖంగా వున్నారు విశాఖపట్టణంలో ఈ కార్యక్రమం పూర్తి అయింది. నాలుగు తాలూకాలలో పని పూర్తి కావస్తున్నది.

అంటురోగంగా వ్యాధి వ్యాపించే వతంలో ఆఫీసర్లు సత్వరమే చర్యలు తీసుకోడానికి పెద్దగా జిల్లా ఆరోగ్య శాఖకు అదనంగా ఐదు జీపులు యివ్వబడినవి.

దేశం మొత్తం మీద గ్రామాలకు నీటి సరఫరా పారిశుద్ధ్యానికి [illegible] గ్రామాలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ భారం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌కు అప్పగించబడింది

ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ క్రింద ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (పబ్లిక్ హెల్త్) తగిన సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని వ్యయంగా అమలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమం వరంగా 1955-56 సంవత్సరాంతం నాటికి నాలుగు జిల్లాలలోని నాలుగు తాలూకాలలో నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలను 60 లక్షల రూపాయల ఖర్చు అంచనాపై పూర్తి చెయ్యడానికి ఏర్పాటు జరిగింది.

ఆహార పదార్థాలలో గల పుష్టివిధేయ గుణాల పరిశీలన కార్యక్రమం వరంగా విశాఖపట్నం పట్టణంలోను, పరిసరాలలోను నంజువ్యాధి వ్యాప్తిని గురించి పరిశోధన జరపడానికి ఒక పథకం రూపొందించబడింది ఈ పరిశోధనలలో కూనూరులోని పరిశోధనాలయం ఉద్యోగులు, ఆంధ్ర మెడికల్ కాలేజీ అధికారులు, ప్రభుత్వ శాఖాధికారులు పాల్గొంటున్నారు.

ఈ పరిశీలనల ఫలితంగా నంజు వ్యాధి

(మిగతా పదవ పేజీలో)



... మరియు లాకెట్లు

సిబా చే తయారు చేయబడి శ్రేష్ఠమైన టూత్‌పేస్టు

CBK.24035.

Telegrams: "SANGU" POST BOX No. 40
టెలిఫో. 222

1955 అక్టో 1 వ తేదీన
ఆంధ్రరాష్ట్ర ద్వితీయార్థికోత్సవ సందర్భమున
మా కొత్తాదారులు అభిమానులు అందరికీ
హృదయపూర్వమైన అభినందనలు.

జాతికి సేవ చేయగలమని మరొకసారి
వాగ్దానము చేయుచున్నాము.

ఎల్లప్పుడు చౌకగందే శ్రేష్ఠమైన "శంఖు"
బనియన్లు తప్పక వాడండి.

తయారుదారులు:
M/s. THE TRAVORE KNITTING COMPANY,
PALLADAMROAD, TIRUPUR.



"విక్రమా" ట్రైలర్లు 10 టన్నుల బరువైన ఎలక్ట్రిక్ సంబంధ సామానులు తీసుకుపోవుటకు చేయబడినవి. ఇవి దృఢముగను పూర్తిగాను తయారు చేయబడినవి. ఈ ట్రైలర్లకు మూడు యిరుసులు బిగించబడినవి. వెనుక ప్రూనబడిన రెండు యిరుసులును ఒక పివాటు మీద సమముగ యుంచబడినవి. ప్రతి యిరుసుకు ఒక్కొక్క జత చక్రములు బిగించబడినవి. ఈ ట్రైలర్లకు హైడ్రాలిక్ బ్రేకు బిగించబడినది. ఈ బ్రేకును ట్రాక్టరు డ్రైవరు సీటులో నుండియే ఉపయోగించవచ్చును. ఈ ట్రైలర్లు మద్రాసు ఎలక్ట్రిక్ డిపార్టుమెంటు వారికి చేసియున్నాము.



విక్రమా ఇంజనీరింగు కంపెని
మెకానిక్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్సు
నెం 2, లాటిస్ బ్రిడ్జిరోడ్, అడయారు, మద్రాసు - 20.



అతనికి కావాలిట
జే బి
JB
గ్లూకోస్ బిస్కట్

తయారు చేయువారు,
జే. బి. మంగారాం & కంపెనీ,
హైదరాబాద్ (దక్కన్)
మద్రాసు ఆఫీసు:
35/37, తంబుచెట్టి వీధి.
బెజవాడ డిస్ట్రిబ్యూటర్లు:
ఏ. ఎల్. సౌత్ ఇండియా ట్రేడింగ్ కం.,
శివాలయం వీధి.
హైదరాబాద్ & సికింద్రాబాద్
డిస్ట్రిబ్యూటర్లు:
శ. మోతీరాం అండ్ కంపెనీ.

తెలుగు తల్లి ★

రచయిత: శ్రీ వల్లభూరు లక్ష్మీనారాయణ (బి. ఏ; బి.కి;)

ఎలుగెత్తి పాడు నీ విల పేరియున్నతి
"సమతాభక్తి" విల్లు సముద్ధతమ్ము
గళమెత్తి పాడు నీ ఘనకీర్తి గాథల
నిండుగా "పాలితా ఖండ" చరిత
మాధలుందు దేశమునీ మనురంపు వాణి "త్యా
గయ్య" కమ్మని గీతికా చయమ్ము
నన్నురులాండు నీ శౌర్యమ్ము "రుద్రమ,
మల్లమ్మ, మాంచాల, మహిత చరిత

విభుల కొనియాడు నీ పుణ్య విధివశమున
"కృష్ణరాయలు" వాటి సన్మూర్తి యుగము
గతియించిలను—మా వందన శతము గొనుము
దివ్య తేజమ్ము నింపుమా! తెలుగు తల్లి!!

...

ఆంధ్ర జ్యోతి ★

...

"మన కర్తవ్యాలు" - డిప్యూటీ ముఖ్యమంత్రి వివరణ

(1 వ పేజీ తరువాయి)

...ఉంటవి. ఈ సంపద వనరులను ఉత్పత్తి చేసి వినియోగించడంలో కూడా మనుషుల ఉత్తమ సంస్కృతికి హాని కలిగించే దృష్టి. ప్రధానాలను మనం యే సందర్భంలోను అంగీకరించ వద్దు. లక్ష్యం, సాధనం గురించిన ఈ విజ్ఞయాన్ని కచ్చితంగా గ్రహించాక రాష్ట్రపరిస్థితులను ఆలోకిద్దాం.

భారత దేశమే వ్యవసాయ దేశం; అందులో ఆంధ్రరాష్ట్రం మరింత ఏది యేమైనా కలముందు ఉంటుందో దానిని యిక్కడ మరచిపోరాదు. ...

వ్యవసాయం బాగు పడాలంటే, నేటి ఆర్థిక ప్రమాణాలకు తగ్గటుగా వృద్ధి చెందాలంటే నీటి వనరులు విస్తారంగా వృద్ధి చెయ్యాలి ...

ఇంతవరకు మనం ఈ నదులలో చాలా తక్కువ భాగాన్నే వినియోగించుకో గలుగుతున్నాము ...

వ్యవసాయానికి నేడు విద్యుచ్ఛక్తి కూడా ఎంతో అవసరం. ...

కృష్ణ గోదావరినీటి వనరులతో ఆంధ్రుల క్రొత్త యుగం ఆరంభమైంది. అలాగే నందికొండ, తుంగభద్ర, వంశధార...

ఈ యుగం జయప్రదమవుతుంది ... ఈ ప్రాజెక్టులతో ఆంధ్ర దేశంలోని వ్యవసాయ ప్రయత్నాలన్నీ అభివృద్ధి చెందగలవు ...

నందికొండ ప్రాజెక్టు ... 122 కోట్ల రూపాయలు ప్లానింగ్ కమిషన్ ఈ ప్రాజెక్టును ప్రథమ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది. ...

తుంగభద్ర ప్రాజెక్టువలన రాయలసీమ క్షామ ప్రాంతాలు పంటపొలాలవుతవి. ...

శ్రీకాకుళంలో వెనుకబడిన ప్రాంతాలు వంశధార ప్రాజెక్టు వలన అభివృద్ధిపొందగలవు ... 50 లక్షల రూపాయలు కేటాయించబడినవి.

నీటి వనరులను సమకూర్చటంతోపాటు, వరదల దెబ్బనుంచి పొలాలను రక్షించాలి. ...

వివిధ జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో, నీటి వనరులను సమకూర్చటానికి గాను 29 మీడియం స్కీములను ద్వితీయ ప్రణాళికలో సూచించినాము. వీటిలో 21 స్కీములు అనావృష్టి ప్రాంతాలకు చెందినవి.

ఈ పెద్ద చిన్న ప్రాజెక్టుల మూలంగా ఆంధ్ర ఆయకట్టు విస్తారంగా పెరుగుతుంది. ... నూటికి 30 ఎకరాలు ఎక్కువ సాగుబడి ప్లానింగ్ కమిషన్ లక్ష్యం కూడా యిదే.

(7 వ పేజీ తరువాయి)

...

ప్రారంభదశ లోనే ... మొదటి ప్రణాళిక ముగింపుకు 600 ... రెండవ ప్రణాళిక ముగింపుకు 2400 ... 12,845 మైళ్ళు వుంటవి. ఈ విద్యుచ్ఛక్తి మూలంగా రాష్ట్రంలో ఆర్థిక స్థాయిని బాగా పెంచగలుగుతాం. ...

ప్రపంచములో గల దేశాలు నేడు పారిశ్రామిక రంగములో చాలా ముందుకు వచ్చినవి. ...

ఇదివరకులోకన్న ఎక్కువ త్వరగాను, ఎక్కువ కవనములతోను నేడు అభివృద్ధిని సాధించుకొనవచ్చు. ...

ఇతర పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధితో విస్తరించగలవు. ...

(మిగతా 8 వ పేజీలో)

మంచి వస్త్రాలు ధరించువారు
తళతళలాడే షూలనే తొడుగుతారు



కివీ
బూట్ పాలిష్



20 సంవత్సరములుగా ప్రఖ్యాతి జెందిన డాక్టర్ డి. అప్పారావు గారి టాన్సినాల్ (33,000 టాన్సిల్సు గొంతు కండలు) కేసులకు పైగా ఆపరేషన్ లేకయే శాశ్వతము గాకుదిర్చెను. 40 దినములకు రు 9/-; 30 దినములకు రు 5/-. నాస్త్రినాల్: పచ్చ ముక్కు, వ్యాధులను ఆపరేషన్ లేకయే కుదుర్చును. ... పోస్టేజి వేరు. అన్ని మందుల షాపుల్లో దొరకును. క్యాటలాగు పుచ్చుకొనుము.
టాన్సినాల్ లేబరేటరి.
53, గోవిందప్పనాయకన్ వీధి, మద్రాసు-1.

కల నిజమైనది
ఆంధ్రుల చిరకాల స్వప్నము నిజమై
ఆంధ్రరాష్ట్ర మేర్పడి రెండేండ్లైనది
★
"కోప్ ఫాబ్రిక్స్" అంటే
మన్నిక-చౌక
"కోప్ ఫాబ్రిక్స్"నే కొనండి
మా విక్రయ శాలలకు దయచేయండి
ఆంధ్రదేశ చేనేత
సహకార సంఘము లిమిటెడ్
విజయవాడ-2

మెషినరి
మా వద్ద ఆటోమేటిక్ రైసు మిల్లు, హెల్లర్లు, పచ్చి బియ్యం, ఉప్పుడు బియ్యం పోలిషింగు కోన్సు, పేడీ సెపరేటర్సు, బేబీ మెక్ పల్లర్సు, ఫిల్టరు ప్రెసెస్సు, హాల్లరు సిలిండర్సు అమ్మక మునకు సిద్ధముగా వున్నవి.
చౌడే అప్పారావు
యింజనీరింగు వర్క్సు,
పోస్టు బాక్సు నెం. 8
కాకినాడ





Manufactured from selected staple jute fibres and carefully treated for rough usage.
In various widths, lengths, weights patterns and qualities.
For samples and other details write to:
SHREE HANUMAN JUTE MILLS
8, Dalhousie Square, East, Calcutta.
INDIA.

ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్సుకు సోల్ సెల్లింగ్ యేజంట్లు:
ఆసియాటిక్ ట్రేడింగ్ కార్పొరేషన్,
352, బీసెంట్ రోడ్డు, లబ్బీపేట
పి. ఓ. విజయవాడ-2.
Telephone:- 429.
Grams: "Endeavour", Vijayawada.
దక్షిణ ఇండియాకు సోల్ సెల్లింగ్ ఏజంట్లు: గ్రాహమ్సు ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్,
10/311, లింగిచెట్టి వీధి, మద్రాసు.
Telephone: 3401.
Grams: "GRAHAMS", Madras.

మధుమూత్ర వ్యాధి
కుదుర్చును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర (DIABETES) అంటారు. ఇది మిక్కిలి భయంకరమైన వ్యాధి అంటే. దీని పాలబడిన వారు రోజు రోజు మృత్యువుకు దగ్గరవుతారు. ... దాహం, ఆకలి, తరచుగా మూత్రం ... మాత్రలు 50 ... రు. 6-12 అణా.

పోస్టేజి వేరు.
వివన్ ... లేబరేటరి. (A. H.)
పోస్టు బాక్సు నెం. 587, కలకత్తా.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికదిన శుభసమయమున మా ఖాతాదారు లందరికి అభినందనములు
ప్రఖ్యాతిగాంచిన
'S' మార్కు బీడీలనే వాడి ఆనందించుడి



గ్రంథస్త్రుతులకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది
కృష్ణవేణి సిరా
అన్నిరకముల ఫౌన్‌టెన్ కలములకున్నూ ఉపయోగించ వచ్చును
ఈ సిరావలన కలములకు కలుగు చెడుపునకు మేము బాధ్యులము
డిస్ట్రిబ్యూటర్లు:
నేషనల్ ప్రోడక్ట్సు సిండికేట్
141, గోవిందప్ప నాయిక్ వీధి, మద్రాసు-1
ఇతర స్వదేశీ వస్తువులే కూడా డిస్ట్రిబ్యూట్ చేయుదుము...

చక్కా అప్పారావు, కవిరామయ మర్చెంటు, తాడేపల్లిగూడెం
ఈ శుభసమయమున మా కొతాదారులందరకు శుభాకాంక్షలు.

కేశవృద్ధికి, అకాల నెరసిన అపుటకు
కాశ్మీర్ - కుసుమం
మీ ఇష్టమైన నూనెలో నాన్పండి
యునైటెడ్ కెమికల్స్, బందరు వీధి, మద్రాసు-1. విజయవాడ.
నిరపాయకరమైన
నంజనగూడు పండ్లపొడి
ఇతర 54 ఔషధములు జాబితా ఉచితము
(శాంతి: గాంధీనగరం, విజయవాడ.

మీరు జ్ఞాపక ముంచుకోండి

స్టాకిస్టు లందరివద్ద దొరకును
అన్ని రకముల ప్రత్తి దారము, నూలు, ట్యూబులు, రీలులు, గ్లేజు ప్యాకింగ్ ట్వయినులు, దారం టిక్కెట్లు, చీట్ల పేకలు, వులెన్ యారన్, గుండీలు, కత్తెరలు మొదలైన వాటి మర్చంట్లు, డీలర్లు, మాన్యుఫాక్చరర్లు.
MITHARAM JASHARAM, Chhipi Chawl, Bombay-2.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం నాడే భూదాన యాత్రకు వినోబాజీ

స్వతంత్రించి భూ సంస్కరణ చట్టంలో అనుకు వరచాలవి గ్రామము జమీందారకు వ్యాపాక్కు పోగొటాలన్న ఆన్నది. జమీ దార్ల గ్రామాలన్నీ వశం చేసుకుంది. ఇంకా ద్యోముల చేతుల్లో వేలకొద్దీ ఎ. భూమిలేని కర్షకులు బ్రతుకున్నారు అఖిల భారత కాంగ్రెస్ జె సి. కుమరప్ప ఆ భూ సంస్కరణల కమిటీని వేయి చినారు. కాశ్మీరులో 25 ఎ. ఎక్కువ భూము కుటుంబాలకే వని ఆ ప్రభుత్వం తీర్మానించాడే ప్రభుత్వంవారు కుటుంబం 3 వేల రూపాయలు ఆదాయం వుండవచ్చు నన్నారు. అంతకు వున్న భూమి తనకు వేసి వారికి, లేక

శ్రీ . కె. రంగారెడ్డి

ఐందున్న వేల ఆదాయం కన్నా తక్కువ దేవారికి) ఇవ్వవచ్చు నన్నారు. రాష్ట్రాల్లో కూడా ఏదో విధంగా రణలు పెట్టాలని, భూసానికింపజేస్తామని ప్రభుత్వాలవారు చెబుతున్నారు. విచారణ జరిగినారు. విచారణలు కూడా చేస్తూ భూమి మీద హక్కు దున్నేటూ వున్నారు. ఈ సమయంలో ఉద్యమం బయలు దేరింది ఉద్యమంలోనే కొత్త రూపంగా వనాన్ని కలవరపరిచిన తెలంగాణాను తెలిసికొనుటకు వినోబాజీ నల్లగొండ జిల్లాలో పర్యటన ఆ పర్యటనలో పోచంపల్లె అనే 1951 సంవత్సరం ఏప్రిల్ 18 రిగిన ఒక సభలో కొందరు శ్రీ నోబాజీవి పొలం అనేక్కడనే రామచంద్ర రెడ్డివకుడు వంద ఎకరాలు దాన మిగింది భూ సమస్యా పరిష్కారావ హృదయాలలో పరివర్తన వేం యిది ఒక దారిగా తీసుకోబడం అన్నప్పుడు భిక్షమెత్తడమనీ, దృష్టితో కూడిన దనీ అనుకునికి వినోబాజీ శాస్త్రాంగా శంకరచెప్పిన శబ్దార్ధాన్ని తీసుకొని దాన వ విభాగ మన్నారు. ఈ వుద్యమం ద్రీగుటకు, సత్ఫలితములు హృదయపరూపంలో జరుగుటకు యజ్ఞం గా వినారు.



కోటిపాంలో ప్రసంగిస్తున్న వినోబాజీ. ఆయన ప్రక్కన కార్యదర్శి, తాయ్, నిర్మలదేశ్ పాండే ఎక్కెసి దమయంతి, ప్రభాకర్జీ, రామలింగారెడ్డిగార్లు వున్నారు.

భూదానోద్యమం విశిష్టత

సంవత్సరమునందు సేవాపురిలో సర్వోదయ సమ్మేళనం భూదాన యమునకు భావి రూపిక ఏర్పాటు చేసి. ... రెండు సంవత్సరాలలో 25 లక్ష ఎకరాలు సేకరించాలని కార్యకు సంకల్పించారు. 1954 వ సంవత్సర సమ్మేళనమప్పటికి 30 లక్షలయకరము సేకరణ జరిగింది అనుకున్నదానికన్నా సేకరణ జరిగినందువల్ల కార్యకర్తల ఉత్సాహ మెక్కువయింది భూదాన ఉద్యమం క్రొత్త రూపంలో ఏర్పాటుచేయబడింది. సోషలిస్టు పార్టీ ప్రధాన నాయకులు జయప్రకాశ్ నారాయణ్ రాజకీయాలు విడనాడి వుద్యమానికి జీవనదానం చేశారు. భూదానంతో ప్రారంభమైన వుద్యమం సంపత్తిదానం, శ్రమదానం, జీవనదానం అనే శాఖలుగా రూపుదాల్చింది. ఈ సంవత్సరం పూరీలో సమావేశం జరిగింది. ఉత్కళ ప్రాంతంలో జరిగిన పర్యటనవలన సమస్య ఇంకొక రూపంలో కొచ్చింది. గ్రామాలు దానంగా సేకరించబడాయి.

గ్రామం స్వయంపోషకత్వానికి, గ్రామరాజ్యానికి నాందిగా కార్యక్రమాలు జరుపవలసి వుంది. గ్రామంలో గృహపరిశ్రమలు అభివృద్ధిచేసి నిరుద్యోగ సమస్య అనునది లేకుండా చేయడం గూడా వుంది. సేకరణ జరిగిన గ్రామాలలో సర్వోదయ కార్యకర్తలు ఏర్పాటు చేసినారు భూదాన యజ్ఞ చట్టాన్ని చట్టరూపంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. గ్రామాల దానవల్ల ప్రభుత్వానికి కొత్త చట్టం చేయవలసిన అవసరమేర్పడింది. స్వరాజ్యం కొరకు వుద్యమం నడుపుతున్న రోజులలోనే గాంధీజీ గ్రామాల అభివృద్ధికొరకు నిర్మాణ కార్యక్రమాన్ని పెట్టారు. కార్యక్రమంలో 13 వ సూత్రంగా ఆర్థిక సమానత పెట్టారు అహింసాయుతంగా ఆర్థిక సమానత ఏర్పడకపోతే శాంతి వుండదన్నారు. భూ సమస్యను గురించి గాంధీజీతో ఒక సమయంలో మీరాబెన్ స్వరాజ్యం వచ్చిన పిమ్మట భూ సమస్య ఏ విధంగా పరిష్కరింపబడుతుందని ప్రశ్నించగా ఈ విధంగా జవాబు చెప్పారు: "భూమి అంతా ప్రభుత్వానిదే ఈ ఆదర్శ అంగీకరించినవారికే రాజ్యాధికారం హస్తగతమగును, చాలామంది జమీందారులు భూ స్వాములు సంతోషంతో తమ భూములు వదలుకొంటారు. అట్లు వదల కొననివారికే ఆ పని చట్టమే చేయించు" నని జవాబిచ్చారు. మన దేశం అహింసాయుతంగా స్వాతంత్ర్యాన్ని సాధించింది. భూ సమస్యా పరిష్కారం దాని కనుగుణ్యమైన ఆర్థిక సమనత అహింసాయుతంగానే పరిష్కారంకావలసి వుంది. రష్యా, చైనా లాంటి దేశాలలో భూ సంస్కరణలన్నీ హింసాకాండతో ఒత్తిడితో జరిగినవి. వ్యక్తి ఆస్తుల నిర్మూలన జరగాలనే అనుకుంటూగాని అనుభవంలో ఏ విధంగా జరుగుతుందనే ప్రపంచంలోని ఆర్థిక రాజకీయవేత్తలు ఆలోచిస్తూవుంటారు. ఈ సమస్యా పరిష్కారానికి వినోబాజీ మూడు విధానా లుందన్నారు. ఆ విధానాలవల్ల వుపయోగం లేదంటారు. వాటిని గురించి ఈ విధంగా చెప్పారు. (1) ధనికతత్వం (2) ప్రజాస్వామిక వాదం (3) కమ్యూనిజం. (1) ధనికతత్వం ఉమితను పెంచుతా నంటుంది యోగ్యత ననుసరించి ప్రతిఫలం యివ్వబంటుంది. అందుకోసమే కొందరి జీతాలు శిఖాగ్రంపైనవుంటే మరికొందరు లోయలలో సతమతమవుతున్నారు. ఆ యోగ్యులు గా వుండుటకంటే గత్యంతరం లేదంటారు యోగ్యులు ప్రపంచంలో సుఖాన్ని అనుభవించకపోతే మరొక మార్గం లేదంటారు అందుకోసమే ప్రపంచం అశాంతి, దుఃఖంలో వుంది. నేను కానిపోతే రేపయినా ధనికతత్వం కూలిపోయేదే. (2) ప్రజాస్వామ్యం-ఇందులో అధిక సంఖ్యాకుల యిష్టం చెల్లుతుంది: కాని అల్పసంఖ్యాకుల భావం రక్షింపబడదు. అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించే ఏర్పాట్లు జరుగనంతకాలం పూర్ణ సమాజ వ్యవస్థ ఏర్పడదు. ఇక మిగిలింది. (3) కమ్యూనిజం. ఉన్నత వర్గం నాశనమయితేనేగాని సమానత్వం రాదని కమ్యూనిజం అంటుంది. వర్గ సంఘర్షణ లేనిదే, అధికారంలో వున్నవారిని నాశనం చేయవిదే మార్గం లేదంటుంది. దాని కవసరమగు హింస అనివార్యమని, ధర్మసమ్మతమని అంటారు. దీనివల్ల కూడా సమాజంలో శాంతి ఏర్పడదు. హింసవల్ల తాత్కాలికంగా సమస తలవంచినా ప్రతిహింస వల్ల మానవ ప్రతిష్ఠ పడిపోతుంది. ఇక నేచెప్పేది సామ్యయోగం.

సామ్యయోగం మనిషినీ మనిషినీ వేరు చేయదు. కమ్యూనిజం ఆత్మైక్యాన్ని అంగీకరించదు సామ్య యోగం అంగీకరిస్తుంది. అందువేత నైతిక, ఆర్థిక సాంఘిక రంగాల్లో దీనివల్ల విప్లవ పరిణామాలు కలుగుతాయి పూజ్య వినోబాజీ 1957 నాటికే భూక్రాంతి అన్నారు. ఈ రోజుకు సుమారు 40 లక్షల యకరాలు సేకరించబడినవి. 8 వందల గ్రామాలు వచ్చినాయి ఈ గ్రామాలలో ఈ సమస్య పరిష్కారమైతే ప్రభుత్వాల చట్టాలు పెట్టేదానికోసం ఈ వుద్యమం దారిచూప గలుగుతుంది. ప్రపంచంలోని ఆర్థికవేత్తలకంతా ఆశ్చర్యం కలుగుతుంది. చట్టాన్ని వినోబాజీ వ్యతిరేకించరు కాని, చట్టం రావడానికికూడా దారిచూపించే ఈ వుద్యమం సఫలమయితే భూ సమస్యా పరిష్కారం సులభ మవుతుంది.

చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ వారు ఆనందముతో ప్రకటించు తమ 1955-56 సం// రాబోవు చిత్రములు
జూపిటర్ వారి అద్భుత జానపద చిత్రము
శ్రీరంజని జూనియర్ • కన్నాంబ
N.T.రామారావు • నాగయ్య • రేలంగి
డైరెక్టర్: పి.పుల్లయ్య
శ్రీ రాజరాజేశ్వరీ వారి శ్రీ కృష్ణతులాభారం
యస్.వరలక్ష్మి • శ్రీరంజని జూనియర్
రఘురామయ్య • రే...
అక్టోబరు విడుదల
ప్రతిభా వారి ఋష్యశృంగ
ప్రముఖనటీనటులతో
డైరెక్టర్: సి.హెచ్.నారాయణమూర్తి
నేషనల్ ఆర్ట్స్ వారి జయసింహ
అంజలీదేవి • వహీదా • ఏల్కుమారి
N.T.రామారావు • యస్వీ. రంగారావు
రేలంగి • అక్కినేని...
(సీడెడ్, నైజాం, మైసూరులకు)
లలితా ప్రొడక్షన్స్ వారి చరణదాసి
అంజలి • సావిత్రి • N.T.రామారావు
నాగేశ్వరరావు • రంగారావు • రేలంగి
(సీడెడ్ నైజాం మైసూరులకు)
ఆనందా వారి మేలుకొలుపు
జి.వరలక్ష్మి • జమున • శ్రీ...
సి.య.ఆర్
వరలక్ష్మీ పిక్చర్స్ వారి సావిత్రి
యస్.వరలక్ష్మి • నాగేశ్వరరావు
రంగారావు • రేలంగి
డైరెక్టర్ - కె.బి.నాగభూషణం
గోకుల్ వారి కనకతార
రంగారావు • యస్.వరలక్ష్మి
పక్షిరాజా వారి మరకతం
N.T.రామారావు • వైజయంతీ మాల
అంజలీ పిక్చర్స్ వారి 3 వ చిత్రము
సాహసోపేత జానపద చిత్రము
ఆర్. ఆర్. పిక్చర్స్ వారి గులేబకావళి
టి.ఆర్. రాజకుమారి • జి.వరలక్ష్మి
తెలుగు కామెంటరీతో
హిందీ చిత్రములు
హౌస్ నం. 44 • సతీ మదాలస • బందిష్

భూదాన గంగోత్రి ★ ★

(6 వ పేజీ తరువాయి)

సమ్మేళనం అక్కడే యేర్పాటుచేయబడింది. సోషలిస్టు నాయక ప్రముఖుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ కు యీసమ్మేళనంలోనే వినోబాజీ పరిచయం కలిగింది. వివిధ రాష్ట్రాలలో ఆ నాటికి 11 లక్షల ఎకరాల దానంలభించింది. ధనిక,దరిద్ర వైషమ్యం ఉద్రిక్తస్థితిలో నున్న తెలంగాణావంటి ప్రదేశంలోనే యీ వుద్యమ వ్యాప్తికి అనుకూలత ఉండటమే కాక అట్టి ఉద్రిక్తత లేనిచోట్ల కూడా ఉన్నదని యీ రెండేళ్ళ ఫలితం రుజువుపరచింది. గాంధేయ పరివర్తనాత్మక విధానం ఒక ఊహాస్వప్నం గాదని, జనబాహుళ్యంలో ఆచరణసాధ్యమైన ఒక విశిష్ట సిద్ధాంతమని దేశం, ప్రపంచం గుర్తించ నారంభించినవి.

గంజాం జిల్లాలో ప్రవేశం

1953 ఏప్రిల్ 13 వ తేదీన వినోబాజీ బీహార్ లోని గయ జిల్లాలో ప్రవేశించారు. 1954 అంతానికి దేశంమొత్తంమీద 25 లక్షలఎకరముల దానం లభ్యపడింది. బీహార్ లోని కొన్ని జిల్లాలలో భూమి అమ్మకం కొనుగోళ్ళే ఆగిపోవటం యీ వుద్యమ మూలతత్వ విజయానికి నిదర్శనం.

చరిత్రాత్మకమైన బుద్ధగయ సమ్మేళనం

1954 ఏప్రిల్ లో బుద్ధగయలో సంపూర్ణ సర్వోదయ సమ్మేళనం జరుపబడింది. ఆ నాటికి 35 లక్షల ఎకరాల భూమి దానం లభించటంతో మనం ఆశించినంతకంటె యెక్కువగానే ప్రజలు ఉద్యమానికి చేయూత నిస్తున్నారని స్పష్టపడినది. రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాద్, ప్రధాని పండిట్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్, శ్రీ జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య కృపలానీ, శ్రీ శంకర్రావ్ దేవ్ వంటి ప్రముఖ నాయకుల ప్రసంగాలతో బుద్ధుని తపోవాటికతమ్ము జన్మస్థలం, జనకుని రాజ్యము, మహాత్ముని చంపారన్, సత్యాగ్రహ ప్రదేశము అను గయ పుణ్యక్షేత్రం యీ వుద్యమ ప్రబోధాన్ని ఆశాంతము ప్రతిధ్వనింపజేసింది.

జయప్రకాశ్ జీవనదానం

గయ సమావేశంనాటికే శ్రీ జయప్రకాశ్ పూర్తిగా భూదానోద్యమానికి అంకితుడైనాడు. బీహార్ యాత్రలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. జయప్రకాశ్ జీవనదానోద్యమం యీసమావేశంతోనే ప్రారంభమయింది. భూదానోద్యమాలన్నైన గ్రామ కుటీరపరిశ్రమలు ప్రాతిపదికగాగల గ్రామరాజ్య వ్యవస్థకునూ జీవితాన్ని అంకితంచేస్తున్నానని వినోబాజీ ప్రకటించారు. ఈవిధంగా జీవనదానోద్యమానికి జయప్రకాశ్ సూత్రధారుడుకాగా, వినోబాజీ భాష్యకారుడైనాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు కొన్నివందలమంది జీవనదాతలుగా చేరారు. భూమితోపాటు సంపత్తి, బుద్ధి, శ్రమ, సాధనసంపత్తి దానములుకూడా ప్రారంభింపబడి ఉద్యమం శాఖోపశాఖలుగా విస్తరిల్లినవి.

పూరీ సమ్మేళనం పిలుపు

1955 జనవరి 26 వ తేదీన వినోబాజీ ఒరిస్సాలో ప్రవేశించారు. ఒరిస్సా కార్యకర్తలు ఆ శుభదినాన ఆయనకు 98 గ్రామదానాలు సమర్పించారు మార్చినెలలో పూరీజగన్నాధంలో ఆరవసర్వోదయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనతో భూదానోద్యమం భూక్రాంతివుద్యమంగా గమనవేగం పెంచుకొన్నది. 1957 లోగా దేశంమొత్తంలో 5 కోట్ల ఎకరాల భూమి దానం సేకరించి భూక్రాంతిని సాధించాలని యీ వుద్యమం పిలుపు నిచ్చింది. ఇప్పటికి ఒరిస్సాలో మొత్తం 500 గ్రామదానాలు లభించినవి. బాపూజీ ఆశించిన గ్రామరాజ్య వ్యవస్థ ప్రత్యక్ష స్వరూపమని యీనాడు నిరూపిస్తున్నాడు వినోబాజీ.

గిరి ప్రవచనం

1955 ఆగస్టు 7, 8, 9, తేదీలలో రావికోన, పార్వతీపురం, కోటిపాములలో పదయాత్ర చేశారు వినోబా. ఆఖరిమజిలీలో గిరిప్రవచనంచేసి ఆంధ్రులకు సందేశమిచ్చారు. భూదానం సంపత్తిదానంలతోపాటు గ్రామ దానంద్వారా గ్రామరాజ్య వ్యవస్థకు ప్రేమ సందేశ మిచ్చారు.

ముఖ్యమంత్రి సందేశం

(1 వ పేజీ తరువాయి)

కొల్పబడాలని ప్రజలు అంటున్నారు. ఆ విధంగా కొన్ని పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే పెట్టుబడులు లభించగల అనుకూల వాతావరణం ఇప్పుడు ఏర్పడిందని నేను భావిస్తున్నాను.

"పోతే, మాచ్ ఖండ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి సముజ్జ్వల భవిష్యత్ సాధనకు నాందికాగలవనడానికెటి సందేహం లేదు నేను మన ఆర్థిక పరిస్థితి మనం పట్టిష్టంగా రూపొందించుకుంటే ఆంధ్ర దేశానికి మహోజ్జ్వల భవిష్యత్తును సాధించ గల్గుతాము"

1956-1957 సంవత్సరాలలో ముడిక్రోమ్ ను ఎగుమతిచేసే లోగడనే గనుల యజమానులు ఇచ్చిన కంట్రాక్టులను పూర్తిచేయడానికి ప్రభుత్వం సమ్మతించే విషయం ఇస్తారదే చెప్పడం కష్టమని వాణిజ్య మంత్రి కర్మార్కర్ లోక్ సభలో అన్నారు.

కేశసంపదకు....

రీటా వెంట్రుకలను పోషించు ఓషధుల సారము. ఇది తల్పైన చర్మమును ఆరోగ్యముగా నుంచును. చుండ్రును రానీయదు. వెంట్రుకలను రాలిపోనీయదు. అకాలములో నెరసిపోనీయదు. రీటా వెంట్రుకలకు సహజమైన శక్తి నిచ్చి వెంట్రుకల పెరుగుదలకు, బలపడుటకు అవసరమైనట్టియు వెంట్రుకల కుదుళ్ళు తమలో జీర్ణించుకొన గల్గట్టియు సజీవ పదార్థములనే అందిచ్చి వెంట్రుకలు సొగసుగా పెరుగుటకు సహాయపడును. రీటా, వెంట్రుకలు ఆకర్షణీయముగా పెరుగుటకు గల అవరోధములను క్రమపరచును. వేనవేలు రీటా వాడి లాభము పొందిరి. రీటాను నేటినుండే వాడండి. అన్నిచోట్ల లభించును.

రీటా హెయిర్‌టానిక్



అది ఒక మహత్ కార్యము...

వేలకొలది పనివాండ్రను ఆరోగ్యంతో సుఖపెడుతున్నారు





అస్సామ్ ఆయిల్ కంపెని జీతబత్యాల పట్టిలో 8,000 పైగా జనం ఉన్నారు. భూమిని త్రవ్వువారు, వైద్యులు, ట్రక్ డ్రైవర్లు, టైపు కొట్టువారు అంతా ఒక పెద్ద సమాజము. వీరిని కేంద్రీకరించుకొని చుట్టును నూనె లబ్ధినిపొందుట, శుద్ధిచేయుట, నూనెను పంచిపెట్టుట జరుగుతున్నాయి. వీరుపనిచేసేటప్పుడు విరామసమయాల్లోను శరీర ఆరోగ్యంతోపాటు మనస్సంతుష్టిని కల్గించడం ఒక దారుణ కార్యభారము.

ప్రథమతః శరీరారోగ్యవిషయం పరిశీలిస్తే భారతదేశములో కెల్లా దిగ్‌బాయ్ హాస్పిటల్ అధునాతన సదుపాయాలను కలిగిఉంది: గర్భిణులకు వైద్యకేంద్రములున్నవి. త్వరలో అందరకు అందుబాటులో ఉండే క్లినిక్కులు ఉన్నాయి. సంపూర్ణ సన్నాహాలతో సంక్షేమ కార్యాలయాలున్నాయి. ఒకప్పుడు 5 లో 3 ను బాధపెడుతున్న మలేరియా యథార్థంగా రూపుమాపు చేయబడింది.

మెట్రిక్యులేషను పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందుతూన్న కంపెనీ పాఠశాలలలో 4,300 పైగా విద్యార్థులు చదువుచున్నారు. సాంఘిక సమాజములు, ఆటసంఘములు, ఆటస్థలములు, అన్ని విధములగు ఆటలకు సౌకర్యాలు కలిగిస్తాయి. కాయగూరల, పువ్వుల ప్రదర్శనములు—చేతి పరిశ్రమలు కళలు—నాటకములు—సభలు మొదలగు వినోదములు ఆనందముగ ప్రోత్సహింప బడుచున్నాయి.

ఈ విధముగా భారతదేశమునకు అవసరమగు నూనెను స్వదేశమునుండియే అందజేయుటకు జాతీయోద్యమములో పాల్గొనుచున్న పారిశ్రామిక కుటుంబముల యొక్క శ్రద్ధాభక్తులను అస్సామ్ ఆయిల్ కంపెనీవారు అభినందించుచున్నారు.

అస్సామ్ ఆయిల్ కంపెనీ
అన్నిటిని చేస్తుంది
బి. ఓ. సి. బర్మానూనె కంపెనీశ్రేణిలో ఒక వ్యక్తి
నూనె గవేషణ — భూమిని త్రవ్వుట — నూనెను తీయుట — శుద్ధీకరణ

ఆంధ్రరాష్ట్ర పౌరులకు
మా హృదయపూర్వకమైన అభినందనలు!

నేషనల్ ఇండియన్
లైఫ్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్

హెడ్డాఫీసు: కలకత్తా (స్థాపితము 1906)

ఈ శుభ సమయమున గుర్తుకువచ్చు, అడ్వర్టైజింగ్ శక్తి సామర్థ్యములు కల విద్యావంతులైన యువకులు తమ స్వతంత్ర జీవనమునకు మా ఏజన్సీలను అవలంబించవచ్చును. వివరములకు వ్రాయండి.

మద్రాసు బ్రాంచి: 334, తంబుచెట్టి వీధి, మద్రాసు-1.
ఆంధ్ర బ్రాంచి: బీసెంట్ రోడ్డు, విజయవాడ-2.
హైదరాబాదు బ్రాంచి: 1,100 సుల్తాన్ బజార్, హైదరాబాద్.
భారత దేశమంతటా బ్రాంచీలు, ఏజన్సీలు కలవు

విరుదునగర్ టెక్స్‌టైల్ మిల్స్ లిమిటెడ్.,
సూలక్కరై-విరుదునగర్
నిర్వాహకులు: త్యాగరాజ శెట్టి అండ్ సన్సు లిమిటెడ్.,
200 నూతన పవర్ లూమ్సు గలది

మా యొక్క గోపురం మార్కు V. T. 17100 గుడ్డలు
ఎయిను రికార్డే వాడుడు

కావలసిన వాటికి క్రింది అడ్రసుకు వ్రాసుకోవలెను:
విరుదునగర్ టెక్స్‌టైల్ మిల్స్ లిమిటెడ్.,
"మీనాక్షి నిలయము"
తిరుప్పరంకున్రం రస్తా, మధుర. S. I.
టెలిగ్రాం: "VEETEEMILL" ఫోను: 1 & 414.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ శుభ సమయమున
మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు
మా అభివందనములు తెలియజేయుచూ, మా నూతన అడ్రసు
గమనించకోరుచున్నాము
ఏషియాటిక్ ట్రేడర్స్
(ఏబట్ లేబరేటరీస్ యిండియా లిమిటెడ్ వారికి ఆంధ్ర దేశమున డిస్ట్రిబ్యూటర్లు)
ప్రకాశం రోడ్డు, గవర్నరుపేట, విజయవాడ - 2.

భూదాన గంగోత్రి

అహింసాయుతమైన నూతన విప్లవోద్యమ చరిత్ర

వినోబాజీ 1895లో మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో నరహరి భావే, రుక్మిణీబాయి దంపతులకు జన్మించాడు. 1913లో మెట్రిక్ పరీక్షయినారు. చిన్ననాటి దేశాటన చేయాలనే ఉబలాటం మెండుగా ఉండేది. ఆరోజులలో "సంగీత్" అనే విద్యార్థి దేశభక్తి నేరానికి ఉరి తీయబడ్డాడు. ఈ సంఘటన ఆయనను ఉత్తేజపరచింది. దేశసేవకోసం మెట్రిక్యులేషన్ కావాలని అనుకున్నారు. 1916లో ఇంటర్మీడియట్ చదువుకు బొంబాయి బయలుదేరి సూరత్‌లోనే ఆగిపోయి తల్లిదండ్రులకు విషయం లేఖద్వారా తెలియపర్చాడు. సూరత్ నుండి భాగల్పూర్ మీదుగా కలకత్తా చేరి అక్కడ విప్లవకారుల కార్యకలాపాలు చూచాడు. కాని, అవి అంతగా ఆయనను నచ్చలేదు. అటునుండి సన్యాసిమైన కాశీ క్షేత్రానికి చేరుకొన్నాడు.

గాంధీజీ పరిచయం

1916లో కాశీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి గాంధీజీ ప్రత్యేకాహ్వానంమీద హాజరుకాగా ఆయన ఉపన్యాసం విని ముగ్ధుడై సబర్మతీ ఆశ్రమానికి ఒక లేఖ వ్రాశారు. ఆ ఉత్తరప్రత్యుత్తరాలలో "నీవు ఆశ్రమానికి వచ్చి నీ ఆశయాలన్నింటిని అమలు పెట్టవలసిందని" గాంధీజీ వినోబాకు సూచించారు. అటునుండి సబర్మతీచేరి నిష్ఠాపరుడైన వినోబా అహింసామార్గావలంబియై గాంధీజీ అనుచరకోటిలో చేరాడు.

ప్రథమ వ్యక్తి సత్యాగ్రహి

వినోబాజీ ఆశ్రమంలోని ప్రతి చిన్నపనిలోను పాల్గొనేవాడు. నూలు తీయటంలో, నేతలో, కుట్టుపనిలో - ఒకటేమిటి అన్ని నిర్మాణ కార్యరంగాలలోను సాటిలేని ప్రతిభ సాధించుకున్నాడు. మహాత్ముడు వినోబాజీని తన శిష్యగా అభివర్ణించారు. 1940 వ్యక్తిసత్యాగ్రహంలో గాంధీజీ ప్రథమసత్యాగ్రహిగా నిర్ణయింపబడడంతో వినోబా ఒక మహావ్యక్తిగా దేశానికి పరిచితుడైనాడు. యుగపురుషుడైన మహాత్ముడు యథాలాపంగా కాక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే యీ మహానిర్ణయం చేయటం జరిగింది. సహచరులందరూ వైదొలగిన అంధకారదశలో కూడా సర్వపరిత్యాగానికి సిద్ధపడి అచంచలాభిముఖంగా ముందుకు సాగిపోగల ఆత్మశక్తి వ్యక్తిసత్యాగ్రహ లక్ష్యం. గాంధీజీ పుత్రునిగా ఆశీర్వదించి తన ఆధ్యాత్మిక వారసుడుగా, ప్రథమ వ్యక్తిసత్యాగ్రహిగా నిర్ణయించినందుకు ఆయన అనంతరం వినోబాజీ భూదానోద్యమం ద్వారా తండ్రికితగ్గ బిడ్డగా గాంధేయ మూలసిద్ధాంత ప్రవర్తకుడై నవయుగాచార్యుడైనాడు.

గాంధీజీ నిర్యాణానంతరం

దురదృష్టవశాత్తు 1948లో దేశం జాతి [illegible] సేవాశక్తిని కోల్పోయింది. కాంగ్రెసు లోకసేవా సంస్థగా రూపొందాలని ఆయన ఇచ్చిన అంతిమసందేశం పాడైపోయింది. మహాత్ముని అనంతరం ఆయన స్థానంలో నాయకత్వం వహించవలసిన బాధ్యత వినోబాజీ పరమైంది.

మహాత్ముని నిర్యాణానంతరం గాంధీజీ అనుచరులందరిని వార్ధాలో సమావేశపరచి దేశంలోని నిర్మాణ సంస్థలన్నిటిని కలిపి సర్వ సేవాసంఘంగా వినోబాజీ రూపొందింపజేశారు. నిర్మాణ కార్యకర్తలందరు సర్వోదయ సమాజంగా యేర్పడ్డారు. సర్వసేవాసంఘం ఎగ్జిక్యూటివ్ బాడీగాను, సర్వోదయసమాజం జనరల్‌బాడీగాను వ్యవహరించనారంభించినవి. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం మాత్రం కలగానే మిగిలియున్నది. ఈ విషయం వినోబాజీ తీవ్రంగా ఆలోచిస్తూ సమయంకొరకు నిరీక్షిస్తున్నారు.

తెలంగాణా శాంతియాత్ర

1951లో హింసాక్షుభితమైన తెలంగాణాకు పౌనారునుండి కాలినడకన శాంతియాత్రకు బయలుదేరాడు. నల్లగొండ జిల్లా పోచంపల్లె గ్రామంలో హరిజనులు తాము వ్యవసాయంమీద జీవిస్తున్నామని, కాని, సొంతపొలంయేమీలేదని చెప్పుకొన్నారు. ప్రార్థనాసమావేశంలో అక్కడ గల రైతుల నుద్దేశించి మీలోయెవరైనా మీ పేదసోదరుల సహాయం నిమిత్తం కొంతభూమి దానంచేయగలరాయని వినోబాజీ ప్రశ్నించాడు. రామచంద్రారెడ్డి అనే ఒక దాత నేను 100 ఎకరాలు ఇస్తున్నానన్నాడు. వినోబాజీ దీనిని దైవప్రేరణగా భావించారు. మానవహృదయంలో మంచి వున్నదని నచ్చచెపితే అది మారుతుందని, యీ సంఘటనను దేశవ్యాప్తమైన ఒక మహోద్యమంగా రూపొందించవలెనని ఆయన సంకల్పించారు. ఆ మరునాటినుండి తెలంగాణా శాంతియాత్ర భూదానపద యాత్రగా ప్రవర్ధమానమైంది.

తెలంగాణానుండి ఢిల్లీకి

ఆయన తెలంగాణా టూరులో ఉండగానే ఢిల్లీకి రమ్మని ప్లానింగ్‌కమిషన్ పిలుపు వచ్చింది. నల్లగొండ, వరంగల్ జిల్లాలలో యాత్ర ముగించుకొని, మధ్యప్రదేశ్, వింధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములలో 51 రోజులపాటు భూదానపద యాత్ర సాగించుకుంటూ 1951 నవంబరు 13వతేదీ ఢిల్లీ చేరుకున్నారు. అప్పటికి తెలంగాణాలో 12వేల ఎకరములు; ఢిల్లీయాత్రలో 19 వేల ఎకరముల భూమి దానం లభించింది. ప్లానింగ్ కమిషన్‌తో చర్చల అనంతరం తిరిగి ఉత్తరప్రదేశ్ లో ప్రవేశించారు.

1952 ఏప్రిల్ 13, 14, 15, 16 తేదీలలో [illegible] సర్వోదయ సమ్మేళనం జరిగింది. భూదానోద్యమం ప్రారంభమైన తరువాత జరిగిన మొదటి సమ్మేళనం యిదే. అనాటికి లక్షఎకరాలకుపైగా దేశం మొత్తంమీదభూమి దానం లభ్యమైంది. గాంధీజీ అనంతరంయేకారణంగా ఏదో ఒక నిర్మాణకార్యంలో నిమగ్నమై నిరుత్సాహంతోనున్న కార్యకర్తలకు యీ ఉద్యమం నూతన జీవనం ప్రసాదించింది. 1954లోగా దేశం మొత్తంమీద 25 లక్షల ఎకరముల భూమి దానం సేకరించాలనే మహత్తర దీక్షకు యీ సమ్మేళనం నాందియైనది.

చాందిల్ సమ్మేళనం

1952 సెప్టెంబరునుండి ఆయన బీహార్‌లో ప్రవేశించారు. ప్రవేశించిన ఒక పక్షం రోజులలోనే బీహార్ కాంగ్రెసు కమిటీ, బీహార్ ప్రజా-సోషలిస్టు పార్టీ, బీహార్ సర్వోదయ కార్యకర్తల సంఘం ఆయా పార్టీ కార్యకర్తలకు, రాష్ట్రప్రజలకు తమకున్న భూమిలో ఆరవ వంతు సేకరించి దానంచేసి భూదానోద్యమమునకు [illegible] మొదలుపెట్టవలసినదిగా విజ్ఞప్తిచేస్తూ తీర్మానించినవి. అంతకు క్రితమే పాంచమారీ (మధ్యప్రదేశ్ లో జరిగిన) ఆల్ ఇండియా సోషలిస్టుపార్టీ మహాసభ యీ ఉద్యమాన్ని ప్రశంసిస్తూ ఉద్యమ విజయానికి పూర్తిసహకార మివ్వటానికి తీర్మానించింది. 1953 జనవరిలో హైదరాబాదులోను, 1955 ఆవడి (మద్రాసు) లోను జరిగిన కాంగ్రెసు మహాసభలు దేశప్రజలను-అందు ముఖ్యంగా కాంగ్రెసు కార్యకర్తలను-విశేషించి యీ ఉద్యమానికి దోహద మివ్వవలసిందిగా కోరుతూ రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలను కూడా యిందుకు సహాయపడవలసినదని అభ్యర్థిస్తూ తీర్మానించినవి. తరువాత అనేక కాంగ్రెసు సంఘాలు కూడా ఇట్టి తీర్మానములు గావించినవి. ఈ విధంగా 1953 ఏప్రిల్‌లో జరిగిన చాందిల్ (బీహార్) సమ్మేళనం నాటికి యీ ఉద్యమం పవిత్ర స్వరూపం దాల్చింది. బీహార్‌లో యాత్ర చేసుకుంటూ చాందిల్ చేరుకునేటప్పటికి వినోబాజీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిన్నది. అందువేత 1953 ఏప్రిల్‌లో సర్వోదయ

(మిగతా 5వ పేజీలో)

పార్వతీపురానికి వెళ్ళే దారిలో ఆచార్య వినోబాజీ జావ తాగుతున్నారు. ఆయనప్రక్కనవున్న వారు మహాదేవి తాయ్.

వినోబాజీ కొనసాగిస్తున్న మహావిప్లవం-ప్రముఖుల సందేశాలు

"ఆచార్య వినోబాజీ ప్రారంభించిన భూదానోద్యమం క్రమక్రమంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ ఉద్యమం నేడు దేశంలో ఒక బలవత్తరశక్తిగా రూపొందినదనడం నిస్సందేహం. వినోబాజీ కొన్ని లక్షల ఎకరాల భూమి యీ ఉద్యమంద్వారా సేకరింపగలిగారు. కాని, యెంత భూమి లభించిందనే విషయం యిక్కడ ప్రధానం కాదు. ప్రజాహృదయంలో దీనివలన ఒక నూతన భావం నాటుకొంటున్నది." అని, అక్టోబరు ఒకటవ తేదీన ఆంధ్రరాష్ట్రంలో ఆచార్య వినోబాభావే భూదానోద్యమ యాత్రను ప్రారంభించనున్న సందర్భంలో ప్రధాని పండిట్ నెహ్రూ ఒక సందేశం పంపారు.

సందేశంలో ప్రధాని నెహ్రూ ఇంకా ఇలా పేర్కొన్నారు:—

"భూమి హీనుల సమస్యను యీ వుద్యమం పరిష్కరిస్తుందని మీరు భావించవద్దు. అలా భావిస్తే ప్రభుత్వంలో వున్నవారు నిర్వహించవలసిన బాధ్యత మీమీద పడుతుంది. భూ సమస్యకు సంబంధించి యీ ఉద్యమం దేశీయ వాతావరణంలో మార్పు తెచ్చింది. తత్ఫలితంగా భూ సమస్యాపరిష్కారానికి కొంతవరకు తోడ్పడడమే గాక ప్రభుత్వాన్ని, తదితరులను కూడా యీ సమస్య సంతృప్తికరమైన పరిష్కార మార్గాన్ని అమలు జరపవలసిన అనివార్య స్థితికి దెచ్చింది. ఈ ఉద్యమ మూలతత్వం అత్యంత విప్లవాత్మకమైనట్టిది. గాంధీజీ బోధించిన అనేక విషయాలు పైకి చాల సులభసాధ్యములుగా కనబడేవి. కాని నాటిలో ఎంతో నిగూఢమైన ప్రాముఖ్యత, అపారశక్తి దాగియుండేది. అదేవిధంగా యీ వుద్యమం కూడా చూపులకు సామాన్యంగానే కనబడినా దాని పరిణామం మాత్రం అపార వ్యాప్తి సంపన్నం.

"మనం పొరబడినప్పుడు తగు దారి చూపటానికి-ముఖ్యంగా దేశ ప్రజల శక్తిని సరియైన మార్గంలో పెట్టడానికి-శ్రీ ఆచార్య భావే వంటి మహావ్యక్తి మన మధ్య వుండటం మన అదృష్ట విశేషమే ననాలి. ఆయనతోను, ఈ ఉద్యమంలో పాల్గొంటున్న యితరులతోను సహకరించగల్గటం కూడా అదృష్ట విశేషమేననాలి.

"భూమి హీనుల సమస్య భూమిసంపకంతోనే పరిష్కారం కాజాలదు. దేశంలో యిందుకు తగినంత భూమి లేదు. కనుక పరిశ్రమలు మొదలైనవాటిని ప్రారంభించుటకుగాను యితర విధాల ప్రజలకు సహాయపడవలసి యున్నది.

"ఇతరదేశాలకు, మనకు యీసమస్య విషయంలో చాలా తేడా వున్నదని మరువరాదు. రష్యాలో భూమి యెక్కువ. జనసంఖ్య తక్కువ. మన దేశంలో భూమి పరిమితం. కాని జనసంఖ్య అపారంగా వున్నది. ఇందుకు మనం, మన దేశ [illegible] ఈ దేశం [illegible] చూపిన బాటలో నడవాలి."

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ సందేశం

ఆచార్య భావే ఆంధ్రరాష్ట్రంలో [illegible] యాత్రను ప్రారంభించనున్న సందర్భంలో కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. యన్. ఢేబర్ ఈ క్రింది సందేశం పంపారు:

"వినోబాజీ ఆంధ్రలో అక్టోబర్ 1వ తేదీన ప్రవేశించుచున్నందున నాకు ఆనందం కలిగింది. ఆంధ్ర ప్రజానీకం, ప్రత్యేకించి భూస్వాములు, ధనవంతులు వినోబాజీకి ఉచిత రీతిని స్వాగతమొసగి వారిని సంతృప్తిపరచుటకు ఉద్యమ సాఫల్యానికి పనిచేసెదరని నా నమ్మకం."

వైస్ ప్రెసిడెంట్ సందేశం

వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ యస్. రాధాకృష్ణన్ ఈ క్రింది సందేశాన్ని పంపించారు:

"ఆచార్య వినోబాభావే ఆంధ్రలో అక్టోబరు 1వ తేదీన ప్రవేశిస్తారన్న విషయం నాకు ఆనందాన్ని కలిగించింది. ఆంధ్రులు తమ రాజకీయార్థిక, సాంఘిక సమస్యలను సహృదయత, ప్రేమ ద్వారా పరిష్కరించుకోవటానికి వీరి యాత్ర సహాయపడగలదని విశ్వసిస్తున్నాను."

ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది సందేశం

ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది ఈ క్రింది సందేశం పంపారు:

"అక్టోబరు ఒకటవ తేదీ నుండి ఆచార్య వినోబాజీ ఆంధ్ర రాష్ట్రంలో భూదానోద్యమ యాత్రను ప్రారంభించనున్నారని విని చాలా సంతసించాను. ఇటీవల రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మన రాష్ట్రానికి వచ్చినపుడు భూదాన యజ్ఞం ఉద్యమాన్ని ప్రశంసించారు. వినోబాజీ యాత్రను పరిపూర్ణంగా విజయవంతం చేయవలసి వున్నదని, ఆంధ్ర ప్రజలు అందరు సహకరించాలని ఆయన ఉద్బోధించారు. రాష్ట్రపతి చెప్పిన దానికి మించి నేను చెప్పగలిగింది లేదు. తీవ్ర సమస్యగా పరిణమించిన భూమి లేని నిరుపేదల స్థితిని చక్కబరచడానికి భూదానోద్యమం మహత్తర సాధనమని మాత్రం చెప్పగలను. [illegible] మనకున్న దానివిలువ [illegible] మనం ఇతరులకు ఇవ్వగలిగిన దానివిలువే మన విలువ నిర్ణయించబడుతుంది. సోదర ఆంధ్ర ప్రజానీకం వినోబాజీకి ఘనస్వాగత మివ్వటమే గాక భూదానోద్యమానికి విరివిగా భూములు దానమిచ్చి యాత్రను సాగి[illegible] వినోబాజీ ఆశయం [illegible] ఈ దీర్ఘ [illegible] ఆశిస్తున్నాను."

మా ప్రతినిధులు

ప్రతినిధులు సద్భావ సౌజన్యాలకు చక్కని ఉదాహరణ చెప్పవచ్చును. వారు భీమా వ్యాపారానికి జీవనాడులూరు దేశమంతటా కలయ తిరిగి పెద్ద బస్తీలలోను, చిన్న నగరాలలోను, పల్లె గ్రామాలలోను ప్రజలను కలుసుకొని మాట్లాడేరు. క్లిష్టంగా వుండే మీ ఆర్థిక సమస్యలను వారు పరిష్కరిస్తారు. వ్యక్తిగతమైన అవసరాలకు అనుగుణంగా నూతన ఉపాయాలను అన్వేషిస్తారు. ఎటి మొగమాటం లేకుండ ప్రతినిధులతో స్నేహపూర్వకంగా మీరు ముచ్చటించవచ్చు. వారు మీ సేవ చేయడానికి ఎలప్పుడు సిద్ధంగా వుంటారు. సేవే వారి ఆదర్శం, లక్ష్యం కూడా.

మాకు వ్రాయండి. ఇటువంటి ప్రతినిధులలో ఒకరిని మీకు పరిచయం చేస్తాము. బహుశ వారు మీ యింటి ప్రక్కనే ఉండి ఉండవచ్చును.

కొత్త వ్యాపారం
30కోట్ల 30 లక్షలు పైగా
బోనస్సు
యావజ్జీవిత భీమాకు రు. 17-8-0
ఎండోమెంటుకు రు. 15-0-0

హిందూస్తాన్ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్సు సొసైటీ లిమిటెడ్
హిందూస్తాన్ బిల్డింగ్సు,
కలకత్తా—13
ఇండియా, [illegible] లంతటను బ్రాంచీలు కలవు
ఆంధ్ర బ్రాంచి
హిందూస్తాన్ బిల్డింగ్సు
[illegible] పేట,
విజయవాడ.
బి. వి. రాయుడు, బి. ఏ.
బ్రాంచి మేనేజరు.

ఆంధ్రరాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు!
కాలికట్ టైర్ ట్రేడింగ్ కంపెనీ

క్రెడ్ మార్కు
ఇండియాలో ఫుల్ సర్కిల్
రీ ట్రేడింగ్ చేసే పెద్ద కంపెనీ
28/2, 278 బిల్డింగ్సు, గవర్నరుపేట, విజయవాడ-2
హెడ్డాఫీసు: కాలికట్, బ్రాంచీలు: మద్రాసు—నాగపూరు

TRADE MARK
"కత్తెర" మార్కు
బి. బి. సి. బనియనులు
ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున విశాలాంధ్రలోని మా ఖాతాదారులకు అభిమానులకు, హృదయపూర్వకమైన అభినందనలు
బి. బి. సి. అండ్ కంపెనీ
గొప్ప తరగతి హొజైరీ మాన్యుఫాక్చరర్లు
తిరుపూరు
ఆంధ్ర, హైదరాబాదు స్టేట్సుకు సోల్ ఏజంట్లు:
శ్రీ జి. సుబ్బారావు, తెనాలి.

కుట్టుపని
బాగా చేయడానికి
జెనిత్
కుట్టు మెషిన్లు
వాడండి



[illegible] సప్లయింగ్ కంపెనీ
1-2/73 బ్రాడ్వే, మద్రాసు—1 ఫో. నెం. 1247
[illegible]

ఆంధ్రరాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ శుభ సమయమున
మా అభిమానులకు, ఖాతాదారులకు హృదయపూర్వకమైన
అభినందనలు
నెం 25 & 99 జాడి బీడీలు
No. 25 & 99 JADI BEEDIES

ఎస్.పి. అబ్దుల్ రహీమ్ సాహెబ్ & సన్స్,
బీడి ఫ్యాక్టరీ వేలూరు

నమ్మకమైన నీలగిరి తైలం

కేమిల్ బ్రాండ్

మీకు నమ్మకమైన నీలగిరి తైలం కావాలంటే
ఒంటె మార్కు వాడండి
అధిక లాభం లేనిది ఒంటె మార్కు— హిందూ దేశమంతటా దొరకును

వీటో కంపెనీ, 16, జోన్స్ స్ట్రీట్ మద్రాసు 1.

రావికొండలో ఆచార్య వినోబాభావే ప్రార్థనానంతరం ఉపన్యసిస్తున్నప్పటి ఫోటో

సర్వోదయ లక్ష్య సాధన

—ఆచార్య వినోబా పరమలక్ష్యం

రచన

శ్రీ జయప్రకాశ్ నారాయణ్

ఈనాడు కాలేజీ, హైస్కూలు విద్యార్థులను సోషలిజం, కమ్యూనిజంగాని లేక రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, దక్షిణ దేశంలోని ద్రవిడ యువజన సంఘం మొదలయిన కుల తత్వ సంస్థలు గాని యెక్కువగా ఆకర్షిస్తున్నవి. 1921 — 22 ప్రాంతంలో నేను యువకుణ్ణి. దేశమంతటా గాంధీజీ ఉద్యమం విస్ఫులాగాలంటుకు పోయింది. యువకులంతా అందు చేరారు. కాని ఈనాడు గాంధీజీ మార్గం బూజుపట్టిన ప్రాత విధానమని యువకులు తలపోస్తున్నారు. ఈ ఆటం యుగంలో, విప్లవాత్మక రష్యా, చైనాల యుగంలో గాంధీజీ సిద్ధాంతాలు చెప్పితే మా కెలా తల కెక్కుతుందని వా రంటారు. అయితే, యిక్కడ సమావేశమైన యువకులు మాత్రం సర్వోదయ సిద్ధాంతంలో నమ్మిక గలవారని, ఆ విధంగా ఆలోచించరని భావిస్తున్నాను. కమ్యూనిస్టు, కమ్యూనిస్టు నాయకులను గురించి నేను చెప్పదలచను. సోషలిజాన్ని గురించి మాత్రం వివరిస్తాను. సర్వోదయం, సోషలిజం రెండూ మీరు మీ బుర్రలో యిముడ్చుకో గలరా అని ఒక చోట విద్యార్థులు నన్ను ప్రశ్నించారు.

ఉత్తమ సామ్యవాదమే సర్వోదయం

క్షణంపాటు మీరు సోషలిస్టు సిద్ధాంతాన్ని మరచిపోయి సోషలిజం లక్ష్యాన్ని గురించి ద్వీంగా ఆలోచించుకుంటే సోషలిజం, సర్వోదయం రెండూ యేవిధంగా నేరుగావో బోధపడుతుంది. సంఘంలో పీడనకు ఆస్కారం ఉండకూడదని, పరిపూర్ణమైన సమత్వం కావాలని, అందరు వ్యక్తులకు సమానావకాశములు లభ్యపడాలని మనం కోరుతున్నాము. ఏవిధంగా మన మీ లక్ష్య సిద్ధిని పొందగలమనే ప్రశ్న యిప్పుడు ఉత్పన్న మవుతుంది. ఈ లక్ష్య సాధనకు అనేక హింసా విప్లవాలు జరిగినవి. కాని వీటివలన యెక్కడా లక్ష్యం సిద్ధించలేదు. సమత వర్ధిల్లలేదు. పీడన పోలేదు వ్యక్తి పూర్తి అభివృద్ధికిపూర్తి అవకాశాలు లభించలేదు.

ఈ హింసా విప్లవాల ఫలితంగా నూతన వ్యవస్థ యేర్పడిన చోట్ల ప్రతిదీ యిందుకు భిన్నంగానే జరుగుతున్నది. ప్రస్తుత మున్న వ్యవస్థను పూర్తిగా నాశనం చేయటంతోనే నవ వ్యవస్థ యేర్పడుతుందని మనం సామాన్యంగా ఊహిస్తుంటాం. కాని యిది పొరపాటు. ఉదాహరణకు పరిశ్రమల జాతీయకరణను తీసుకోండి. ఇది సోషలిస్టు ప్రణాళిక లోనిదే. సోషలిస్టు సామాజిక వ్యవస్థ ఒక్క జాతీయకరణం జరిగినంత మాత్రం చేత రాదు. ఇది మనం యీ దేశంలోనే గాక యితర దేశాలలో గూడా చూస్తున్నట్టిదే. రష్యా విషయం అలా పెట్టండి. నేడు యీ దేశంలో రైల్వేలు ప్రయివేటు కంపెనీల చేతులలో లేవు. జాతి పరం చేయబడినవి. అంతమాత్రంచేత రైల్వేలలో పీడన పూర్తిగా లేకుండా పోయిందనుకోవడం పొరపాటు. అందు కేపిటలిజం లేని మాట నిజమే కాని దానితో పాటు సోషలిజం కూడా లేదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆవిధంగానే యితర పరిశ్రమలను జాతిపరం చేయటంతో సోషలిజం వస్తుందను కొనటం ఆత్మవంచన. అయితే, అది సిద్ధించే మార్గమేమిటి? ఆ లక్ష్యం ఎలా చేరుకోగలం? మనల నిప్పుడీ ప్రశ్నలు యెదుర్కొంటున్నవి. మనం యీ మార్గాన్ని గురించి యింకా ఆలోచిస్తూనే వున్నాము. కాని, సర్వోదయం మాత్రం ఆచరణలో ఆ లక్ష్యానికి అభిముఖంగా యిప్పటికే చాల ముందుకు పోయింది. కనుక మనం నిజమైన సోషలిస్టులమైతే సర్వోదయాన్ని మనస్ఫూర్తిగా అనుసరించి తీరాలి.

సర్వోదయ మార్గదర్శి వినోబా

దేశ పరిపాలనలో భాగస్వామ్యం పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉన్నదని మనం అంటున్నాము. నిజమైన ప్రజాస్వామ్యం యెలా ఏర్పడుతుందనే ప్రశ్నకు జవాబు చెబుతూ వినోబాజీ అందుకు గ్రామరాజ్య స్థాపన అవసరమని వివరించారు. మనం కూడా యదార్థమైన సోషలిస్టులమైతే గ్రామరాజ్యంలో మనకు కూడా విశ్వాస ముండి తీరాలి. ఈ విధంగా సోషలిస్టు, సర్వోదయ భావాలు రెండూ సమన్వయమౌతున్నవి. నేను యీ సమావేశానికి రావటం, వినోబాజీని ప్రశంసించటం కొంత మందికి పరిహాసాజనంగా ఉంటే మరికొందరు 'తిరిగి మీరు చివరికి యిక్కడకే చేరుకున్నారు' అని అంటున్నారు. మనమందరం ఈ విషయాన్ని సత్యదృష్టితో, సాహసంతో త్వరగా పరిశీలించవలసిన సమయ మిది. సామ్యవాద లక్ష్యసిద్ధి కొరకు అహోరాత్ర నిర్విరామంగా పనిచేసే ప్రతియొక్కరు తాను కూడా యీనాడు నే నున్న స్థితిలోనే ఉన్నట్లు గ్రహించగలరు.

మనం గాంధి, వినోబాలను దృష్టాంతంగా తీసుకుందాము. వీరిద్దరు భిన్నమార్గావలంబులు. ఒకనాడు యేవిధంగా యెక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాలో యెవరు చెప్పజాలని స్థితి కూడా యేర్పడింది. అది మహాత్ముడు మన మధ్య లేకుండా పోయిన సమయం. గాంధీజీ అనుచరబృందం సంఘ వ్యవస్థలో మార్పు తేవటానికి మార్గదర్శకులు కాగలరని సామాన్య ప్రజానీకం ఆశించింది. మహాత్ముడుంటే ఆ పని ఆయన ఆధ్వర్యంలోనే జరిగేది. కానిఆయన అస్తమయంతో అంధకారమయమైంది. వినోబాజీ గనుక యీ భూదాన యజ్ఞమును ప్రారంభించి యుండకపోతే మనం యీనాటికి మహాత్ముని సర్వోదయాన్ని కూడా మరచిపోయి యుండేవాళ్ళం. ఆయన ప్రబోధంలో, ఆచరణలో మనకు విశ్వాసం సన్నగిలి సర్వోదయ మార్గమే పూర్తిగా నిరోధింపబడి యుండేది. వినోబాజీ మనముందు భూదాన యజ్ఞ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మనకు నవ జీవనశక్తి ప్రసాదించారు. లేకపోతే నిర్మాణ కార్యకర్తలందరు యేకాకులై తమ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉండేవారు. దీని వలన కూడా కొంత ప్రయోజనం లేదనను.

కాని గాంధీజీ అనుచరులమీద సామాన్య ప్రజానీకం పెట్టుకొన్న ఆశలు విఫలమై యుండేవి. పై పెచ్చు యిందుకు పూర్తిగా భిన్నమైన పరిణామాలతో హింసా విప్లవం చెలరేగేది. కనుక మనం మన ఆశయ సిద్ధికిగాను యీ మార్గం అనుసరించవలసి యున్నది. మనమంతా మన వ్యక్తిగత ప్రాముఖ్యతను, పార్టీ ప్రతిష్ఠను మరిచిపోయి యీ కార్యక్రమంలో లీన మవుదాము.

సోషలిజం స్థానంలో సర్వోదయం

విద్యార్థులైన మీ రంతా యీనాడు యీ ప్రశ్నే యెదుర్కొంటున్న కారణంచేతనే నేనీ విషయం మీ ముందు పెట్టవలసి వచ్చింది. వారు మనం దారి తప్పి పోతున్నామని భావంలో ఉన్నారు. మనం వేయి కళ్ళతో మన లక్ష్యాన్ని కాపాడుకుంటూ, దానిని సిద్ధింప జేసుకోవాలి. ఈ మన లక్ష్యంపైన మన కెట్టి గుత్త అధికారమును లేదు. మాది కూడా ఆ లక్ష్యమే నవేవారు యింకా ఉన్నారు. కాని అందుకు మన ఆచరణ విధానం మాత్రం వేరు. పీడనారహితమైన వ్యవస్థను హింసా విప్లవం ద్వారా సాధించడమంటూ జరిగితే మన లక్ష్యం యింకా సిద్ధించనట్టే. హింస పీడనను భిన్న రూపాలలో ప్రవేశపెడుతుంది. పీడన పౌరస్వాతంత్ర్యాన్ని భంగిస్తుంది. పీడననుపూర్తిగా నిర్మూలించ గలమని అనుకోకూడదు. ఈనాడు కూడా మన సోదరులందరి కంటె మన జీవన స్థాయి చాలా హెచ్చుగా నున్నది. కనుక మనం వారి శ్రమమూల్యాన్ని దోచుకుంటున్నామనేది నిర్వివాద విషయం. మీరు ఈ నాడు చదువుకుంటున్నారు. చాలి డబ్బు మీ క్రింద ఖర్చవుతున్నది. బీద ప్రజలు మీ వలె యింత డబ్బు ఖర్చుచేసి తమ పిల్లలకు విద్య చెప్పించలేరు. కనుక యీ పీడనలో కొంత భాగానికి మీరుకూడా బాధ్యులు.

పీడనను పూర్తిగా నిర్మూలించగలమని ఆశించటం అందని ద్రాక్ష పండ్లకు అరులు చాచటమే నవాలి. కాని ఆ ఆదర్శాన్ని మనం అనుసరిస్తూ మన లక్ష్యాన్ని మాత్రం విస్పష్టం చేసుకోవాలి. రష్యాలో కూడా తరతమభేదమున్నది. పెద్ద జీతగాళ్ళకు చిన్న జీతగాళ్ళకంటె 40 రెట్లు

(మిగతా 4 వ పేజీలో)

భారతదేశంలో రాష్ట్రాలవారీగా భూదాన ప్రాప్తి, వితరణ

నెం.	రాష్ట్రం	భూదాన ప్రాప్తి	దాతలు	వితరణ జరిగిన భూమి	కుటుంబాలు
1	బీహార్	23 56,158	2,92 353	25,270	14 954
2	బెంగాల్	10,539	5 484	1,221	1,044
3	పంజాబ్	13 983	3 169	792	94
4	హైదరాబాద్	1,67,225	4,150	33 403	7,159
5	మైసూరు	6 680	2 424	771	....
6	వింధ్యప్రదేశ్	6 650	1 403	771	27
7	ఉత్తరప్రదేశ్	5 47 402	19 345	96 378	30 650
8	రాజస్థాన్	3 4 960	57 814	7 762	1,511
9	ఉత్కళ	1 55 716	73 407	3 236	956
10	మధ్యప్రదేశ్	99 2 7	20 197	34 180	5 692
11	మధ్యభారత్	55 987	5 014	311	....
12	సౌరాష్ట్ర	41 000	15 000	1 500	....
13	గుజరాత్	37 578	8,426	3 235	1 011
14	తమిళనాడు	37 382	....	530	160
15	ఆంధ్ర	27 388	752	60	77
16	కేరళ	23 118	1 200	....	....
17	కర్నాటక్	2 913	538	....	....
18	హిమాచల్ ప్రదేశ్	2 025	66	1 001	....
19	అస్సామ్	1 950	—	30	25
20	కొంకణ	128	6	....	....
21	మహారాష్ట్ర	25 849	5 726	....	....
22	ఢిల్లీ	9,245	249	....	....
	మొత్తం	39 19 946	5,16 623	2 09 740	65 561

ఆంధ్రలో భూదాన ప్రాప్తి, వితరణ

నెం.	జిల్లా	భూదాన ప్రాప్తి	పంచిన భూమి	కుటుంబాలు
1	శ్రీకాకుళం	10288-48	16-10	39
2	విశాఖపట్టణం	325-62	38 10	16
3	తూర్పు గోదావరి	147 [illegible]6	5-73	22
4	పశ్చిమ గోదావరి	6[illegible]9 96		
5	కృష్ణా	34-4		
6	గుంటూరు	9-22		
7	కర్నూలు	169-19		
8	కడప	673[illegible]-[illegible]0		
9	అనంతపురం	[illegible]41 86		
10	చిత్తూరు	64[illegible] [illegible]8		
11	నెల్లూరు	2200-26		
	మొత్తం	27,388.28	59 83	77



పిల్లలవంటికి చల్లదన మిస్తుంది
దురదను నివారిస్తుంది!
తల్లులు కూడా వాడతారు!
సువాసనతో, అతి మెత్తగా వుండే టాల్కమ్ పౌడర్ Talcum Powder శరీరాన్ని అతి మృదువుగా, అందంగా, పరిశుభ్రంగా వుంచుతుంది. అందంగా వుండాలని కోరే స్త్రీలుకూడా వాడతారు
కుటికూరా టాల్కమ్ పౌడర్
CUTICURA TALCUM POWDER

సగర్వమైన కృషి ఫలితము....

న్యూఇండియా 1954లో మొత్తం రు. 43,00,00,000 (నలభైమూడు కోట్ల రూపాయలు కు భీమా రక్షణ కల్పిస్తూ, దాదాపు ఒక లక్ష కుటుంబాలకు జీవిత భీమా పాలిసీలు జారీ చేసింది. 1953లో కంపెనీ సంపాదించిన జీవిత భీమా కొత్త వ్యాపారం కంటె ఇది నూరు రెట్లు అధికంగా ఉన్నది.



న్యూ ఇండియా
అస్యూరెన్సు కంపెనీ లిమిటెడ్
మహాత్మా గాంధి రోడ్డు, బొంబాయి-1.

ఆర్గస్ సెంట్రిఫ్యూగల్ పంపులు
డైరెక్టు కపుల్డు
మోటార్లకు బెల్టు ద్రయివుకు
1" నుంచి 14" వరకు సైజులు



ARGUS
ఎలెక్ట్రిక్ మోటార్లు
ఎ.సి 3 ఫేజ్ ప్రొక్షవల్ నుంచి 25 హా. ప. వరకు అన్ని వసతుల సుత యోగనడును 400/440 వోల్టులు
Argus ENGINEERING COMPANY LTD.
PEELAMEDU P.O.
COIMBATORE
PHONE. 210, GRAMS: TECHOCRACY



ఆంధ్ర స్టేట్
ఈ 2 వ వార్షికోత్సవ దినమున అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు.
దయచేసి మీ మిత్రులకు సిఫారసు చేయండి
(మంచి ప్రకాశం, మన్నిక, కలవి.)
జ్యోతి, సన్‌బ్రైట్ & అపోలో స్టార్ డైమండ్స్
ధరల జాబితాకు, వివరాలకు వ్రాయండి.
కె. అళగియ మనవాళన్ చెట్టి, తిరుచురాపల్లి.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున మా హృదయపూర్వకమైన స్వాగతమిచ్చుచూ, రాష్ట్ర ప్రజల సత్వరాభివృద్ధికి, సౌఖ్యసంపదలకు మా సహకారమును, శుభాకాంక్షలను అందజేయుచున్నాము



ఎ. ఎస్. సి. ఖాశిం సాహెబ్ అండ్ కంపెనీ.
మైనర్ కారింజ బీడీ వర్క్సు, తాడిపత్రి

నవయుగ ఫిలింస్
ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు
విజయవాడ. గుంతకల్లు. సికింద్రాబాదు
రాబోవు చిత్రములు...



ఆంధ్ర — హైదరాబాద్ సేటులకు
ఈ చిత్రం ఆంధ్రసేటు, మద్రాసు సిటీ, నైజాం బాకు, తమిళనాడుకు మిగతా చిత్రాలన్నీ ఆంధ్రసేటుకు మాత్రం.

గైడర్ పెన్నులు



ఇరిడియం పాయింటు వేసిన 14ct. బంగారు పాళీలో తయారు కాబడినవి. మా ప్రతి పెన్ను భాగములయందు గైడర్ సర్వీసు గలదు.

హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్సు:

దుర్గా అండ్ కో. రాజమండ్రి

సాక్స్: విజయవాడ
1. మెసర్సు నేషనల్ కార్పొరేషన్, బిసెంటు రోడ్.
2. ,, సీతారామా జనరల్ స్టోర్సు.
3. ,, రంగా వెరైటీ షాప్.
4. ,, శాంతి స్టోర్సు.



అత్యద్భుతమైన వనితనం! శ్రేష్ఠమైనవి! గ్యారంటీ!

కాశి బ్రాండ్

స్టెయిన్‌లెస్ ఉక్కు సామానులు

కొత్త రకములు

మంచి కారు బిస్తరి ఆకు

డీలర్లకు ప్రత్యేక ధరలు

★

స్వయంగా రండి. లేదా వ్రాయండి.

(కైలాస్ అండ్ కో)

ఆంధ్ర సేతి జాడి

ఎన్. కాశి విశ్వనాథ అయ్యర్

(ప్రొప్రయిటర్: కైలాస్ అండ్ కో)

అన్ని రకాల స్టెయిన్‌లెస్ ఉక్కు పాత్రలకు టోకు, చిల్లర వర్తకులు

421, మింట్‌స్ట్రీట్, సౌకార్‌పేట, మద్రాసు-1.

షో రూములు: 11×12 ఈస్టు మాడా వీధి, మైలాపూరు.-1/72 బిగ్ స్ట్రీట్, ట్రిప్లికేన్ 10-ఎ/3, సర్ మహమ్మద్ ఉస్మాన్ రోడ్డు, త్యాగరాయ నగరు.

ఆచార్యవినోబా పార్వతీపురంనుంచి కోటిపాండు సాగిస్తున్న పదయాత్ర దృశ్యం వినోబాజీ వెంట తాయ్, గోపబంధుచౌదరి, గడ్డం సన్యాసిరావు, కేసిరాజు అప్పారావు, రామలింగారెడ్డిగార్లు వున్నారు.

"శోభన లేని కృద్ధామం"

శ్రీ సత్యంగారి సందేశం

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ "ఆంధ్రప్రభ" ప్రత్యేక సంచికను గ్రహించుట నా కెంతో సంతోషం కల్గించింది.

గత రెండు సంవత్సరాలలోను ఆంధ్ర ప్రభుత్వం నూతన శక్తితో అభ్యుదయ సాధన చేసింది. అందులో ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి ప్రత్యేకంగా పేర్కొనదగినవి.

అనేక గ్రామ్యపరిశ్రమలకు విద్యుచ్ఛక్తి సప్లయి చేసినందువల్ల, గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి దోహదం జరగగలదు. ఇరిగేషన్ పథకాలు సంపూర్ణం కావడంవల్ల కరువు పీడిత ప్రాంతాలకు రక్షణ కలిగించగలదన్నది ప్రధానంగా గుర్తించదగినది. రాయలసీమలో సుక్షేత్రంలోను ప్రారంభించబడిన అనేక పథకాలు సరిశీలించినప్పుడు విషయం మరింత స్పష్టం కాగలదు.

వైద్య, విద్యారంగాలలో సాధించిన అభివృద్ధి కూడా స్వల్పమైనది మాత్రమూ కాదు. రాష్ట్రంలో సంగాను, ఆర్థికంగాను, వైజ్ఞానికంగాను వెనుకబడివున్న వర్గాల సముద్ధరణకు అత్యంతం హెచ్చు శ్రద్ధను చూపుచున్నదని సగర్వంగా చెప్పుకొనవచ్చు. హరిజన సంక్షేమం క్రింద 1951లో జరిగిన ఖర్చు 1953-54 లో జరిగిన ఖర్చు రెట్టింపుగా వుంది. అయితే, యింతగా జరిగినప్పటికీ, ఇంకా వారికి చేయవలసినది ఎంతో కలదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది కూడా.

ప్రభుత్వం ఏ లాంటి కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ, ప్రజల సహకారం అత్యవసరంగా కావాలి. రాష్ట్రాభివృద్ధికి పత్రికలు ఎంతో దోహదం చేయగలవు. పత్రికలు, ప్రజల సహకారంతో మేము మరింతగా అభ్యున్నతి సాధించగలమనే విశ్వాసం నాకు పూర్తిగా ఉంది."

అందం గురించి విచారం ఎందుకు?

భగవంతుడు ప్రసాదించిన అందాన్ని చూచుకుని మురిసిపోయే అదృష్టం అందరికీ లభించదు. "సౌందర్య రాణులు" అనిపించుకున్న వారు కూడా తమ అలంకరణకి అశ్రద్ధ చేయరు.

"క్రేప్-డి-షైన్" అనే అందమైన చీరలు మైసూర్ సిల్కు నుండి, మైసూరు ప్రభుత్వముచే తయారు చేయబడినవి.

సౌధాలలో, అంతఃపురాలలో నివసించే అందమైన స్త్రీలకు మైసూరు ప్రభుత్వ క్రేప్ చీరలు అత్యంత అభిమానమైనవి! రాణులవలె శోభని కనబరుస్తూ అందంగా వుంటారు. ఇప్పుడే ఒక చీర తెప్పించి మీ సమస్యను పరిష్కరించుకోండి!

నూతన బోర్డర్లలో లభించును

మైసూరు ప్రభుత్వ క్రేప్ చీరలు

నూటికి నూరుపాళ్లు

మైసూరు సిల్కు

మైసూరు గవర్నమెంటు సిల్క్ వీవింగ్ ఫ్యాక్టరీ

మైసూరు

శ్రీ విద్యా పబ్లిషింగ్ హౌస్, కుంభకోణం

ప్రకటన

మినపపప్పు, శెనగపప్పు మొదలైన పప్పు దినుసులను విసరడానికి 12, 13, 14, 15 అంగుళాల సైజులలో మేము పాలిషింగ్ మెషీను సప్లయి చేస్తాము. అన్నిటి కంటెకే విశ్వాసకరమైనది. ఆర్డర్లు, ఎంక్వయిరీలు యింగ్లీషులో వ్రాయండి.

S. D. MARUTHAPPAN ACHARI,
S. M. M. Girls School,
Virudhunagar.

ప్రసిద్ధి చెందిన కోయంబత్తూరు

'సీకో' చీరలు

గ్యారంటీ

పక్కా రంగు :: మన్నికగల కేత 40/100 నెంబర్లలో నూలు, అద్దకం నూలు. కోరా సిల్కు నూలుతో చేతితో నేయబడినవి.

5 నుంచి 9 గజాలవరకు తగిన జరీ అంచులతో అనేక రకాలలోను, అధునిక పు డిజైనులలోను దొరుకును.

సరసమైన ధరలలో అన్ని కో-ఆపరేటివ్ ఎంపోరియములలో లభించును.

ప్రత్యేక ఆర్డర్లు జాగ్రత్తగాను, శీఘ్రంగాను నిర్వహింపబడును.

ధారాళమైన కమీషన్ మీద మా కోయంబత్తూరు "సీకో" చీరలు స్టాకు చేసి అమ్మడానికి ఇండియా అంతటా ఏజంట్లు కావలెను.

వివరములకు:

సిరనాయకన్ పాలయం వీవర్స్ కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ & సేల్ సొసైటీ లి॥ (కే. 1136)

సిరనాయకన్ పాలయం (పి. ఓ.) వయా, ఆర్. ఎస్. పురం, కోయంబత్తూరు

సేల్సు డిపో: 18/82, శుక్రవార పేట, కోయంబత్తూరు.

కర్నూలు—నాడు, నేడు

రచన

శ్రీ ఆర్. వి. శేషాద్రి

కర్నూలు పట్టణానికి పూర్వపు భారత చరిత్రలో ఒక ప్రత్యేక స్థాన మున్నది. ప్రస్తుతం కూడా ఆంధ్ర రాజధానై, విశాలాంధ్రకు నాందిగావుంది. ఈ విశాలాంధ్రాభివృద్ధివల్ల హైదరాబాద్‌కు రాకపోకలవల్ల ఏర్పడుతుందన్నారు. కర్నూలు పెద్ద పట్టణంగా మారుతుందని ఏనాడో బ్రహ్మంగారు రచించినట్లు ప్రతీతి. కర్నూలు పట్టణం సముద్ర మట్టానికి 946 అడుగుల ఎత్తున వుంది.

ఆర్య-ద్రావిడ సమ్మేళనం జరిగిన పుణ్యభూమిలో కర్నూలు ఒకటి. చరిత్ర కందినంతవరకు క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఉత్తరాపథం నుండి నంద సామ్రాజ్యం కర్నూలు మండలమునకు వ్యాపించింది. ఆ తరువాత చాళుక్యులు ఏడవ శతాబ్దం వరకు పరిపాలించారు. 11 వ శతాబ్దంలో చాళుక్యరాజు ఆలంపూరు (నిజాం స్టేటు) అనగా తుంగభద్ర నదీ తీరానవున్న గ్రామంలో పెద్ద దేవాలయం నిర్మించేదుకు రాగా, అక్కడ పని చేసేందుకు, చుట్టుప్రక్కల గ్రామాలవారు ఆలంపూరు వస్తూ, పోతూ అక్కడివారి బండ్లను ఆపేవారు. అనగా, బండ్లచక్రాలకు కందెన వేస్తూ కొన్ని విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. అందుచేత "కందనవోలు" అంటూ వుండేవారు.

మరికొందరు 'కన్నాడు' అని కూడా పిలిచేవారు. ఎందుకనగా కర్నూలులో చాలమటుకు 'కల్లురాయి' (నల్లటిరాయి) దొరకటంవల్ల "కన్నాడు" అంటూవుండేవారు. 'కన్ను' అనగారాయి, 'నాడు' అనగా భూమి అందుచేత "కందనవోలు" రానురాను కర్నూలుగా మారిపోయింది.

దేవగిరి ముఖ్యపట్టణంగా రాజ్యమేలిన యాదవరాజుల సామ్రాజ్యం ఇంతవరకు వ్యాపించినట్లు ఆధారములున్నవి. కాకతీయులు, విజయనగరరాజులు కూడా పరిపాలించి వున్నారు. 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులోడిపోయిన తర్వాత ఆళియ రామరాయల మనుమడైనట్టి గోపాలరాజు కర్నూలు పరిపాలిస్తూ వుండగా బిజాపూర్ సుల్తానులచే ఓడింపబడినాడు. కర్నూలు బిజాపూర్ సుల్తానుల స్వాధీనమైనది. సైన్యాధికారి అబుల్ వహాబ్ కర్నూలులో పీఠంవేసి పరిపాలిస్తూ వుండేవాడు. తర్వాత మొగలీ సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. ఔరంగజేబ్ పఠాన్ తెగకు చెందిన సర్దార్ దావూద్‌ఖాన్ కర్నూలు జాగీరుగా యిచ్చాడు. దావూద్‌ఖాన్ సంతానానికి చెందిన కడపటి నవాబు గులామ్ రసూల్‌ఖాన్ హయాంలో 1839 లో కర్నూలును బ్రిటిష్‌వారు స్వాధీనం చేసికొని నవాబును రాజ్యభ్రష్టుణ్ణి చేశారు.

కర్నూలు ప్రత్తికంటకు పేరు. ఇక్కడినుండి చేనేత వస్త్రాలు ఎక్కువగా మైసూరుకు ఎగుమతిచేస్తూ వుంటారు. ఇప్పటికికూడా దాదాపు 10,000 మంది చేనేతవారు దానివల్లనే జీవిస్తున్నారు.

తర్వాత అది బ్రిటిష్‌వారి కాలంలో కర్నూలుజిల్లా కేంద్రంగా మారిపోయింది. బ్రిటిషువారు నివసించేందుకు కావలసిన నీరు దొరకటంవల్ల వారు నివసించేందుకు గృహాలను ఏర్పరచుకొన్నారు. ప్రస్తుతం మంత్రులు నివసించే భాగంలోనే వుండేవారు. శ్రీ కళా వెంకటరావు నివసిస్తున్న గృహం శాబూర్ దొరగారు కట్టించినదే.

కర్నూలు పట్టణం ఆంధ్ర రాజధానికాకముందు. 60,500 వుండేది ఇప్పుడు దాదాపు 1,00,000మంది నివసిస్తున్నారు చారిత్రకమైన కట్టడాలు పెద్దపెద్ద భవనాలు, విద్యాలయాలు కలిగి ఆంధ్ర రాజధాని కాగలిగిన మిగతా అన్ని హంగులతో కర్నూలు పట్టణం అభివృద్ధి చెందుతున్నది.

కోస్తా జిల్లాల, రాయలసీమ జిల్లాల నాయకులమధ్య జరిగినట్టి "శ్రీ బాగ్ ఒడంబడిక" ప్రకారం రాయలసీమ వారి కుండే హక్కు-నుబట్టి 27-3-53 తేదీన రాయలసీమ ప్రతినిధులందరూ గోఖలేహాలులో (మద్రాసు) సమావేశమై తమకు రాజధానియే కావాలని తీర్మానించారు.

రాయలసీమలో ఆంధ్ర తాత్కాలిక రాజధానిగా వుండదగిన పట్టణం కర్నూలు అని శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులుగారి పుణ్యంవల్ల పెద్దలంటారు.

ఆ ప్రకారమే ఆంధ్ర శాసన సభ్యుల సమావేశంలో జూన్ 4 వ తేదీన ఆంధ్ర సంస్థానంలో కర్నూలు పట్టణమే ఆంధ్ర రాజధానిగా తీర్మానించ బడింది.

భారత ప్రధాని పండిట్ నెహ్రూ అక్టోబరు 1 వ తేదీ కర్నూలు విచ్చేసి ఆంధ్రరాష్ట్రానికి ప్రారంభోత్సవం చేశారు. శ్రీ ప్రకాశంగారి యాజమాన్యాన ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడింది.

ఆంధ్ర సామ్రాజ్య విస్తరణకు ముఖ్యస్థానమైన విజయనగర సామ్రాజ్య మధ్యస్థ భూమి, పవిత్ర తుంగభద్రా నదీతీర భూమి, పెక్కు సంవత్సరాలు నవాబు పరిపాలిత కేంద్ర భూమి. ఈ నాడు ఆంధ్ర రాజధానియై విశాల ఆంధ్ర నాడుతున్నది.

ప్రభుత్వ పట్టణంగా హంద్రీనదీ తీరాన, ప్రభుత్వం అతిథిగృహం, కార్యాలయం, 'ఏ' క్యాంపు. కర్నూలు-కడప కెనాలు దాటితే "బి" "సి", "డి", క్యాంపులు చూస్తూవుంటే కర్నూలుపట్టణం ఢిల్లీ పట్టణంలాగా వుంటుంది. కర్నూలులోని సిల్లలపార్కు, పీపుల్స్‌పార్కు చూస్తూవుంటే ప్రకృతి సౌందర్యం అచ్చెరువు గొల్పుతుంది.

కర్నూలు పట్టణం కేవలంగా ఆంధ్ర రాజధాని ప్రభుత్వ కార్యకలాపాలే కాక వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. కర్నూలులో విద్యాభివృద్ధి, విద్యుచ్ఛక్తి సరఫరా ఇంకా అన్ని విధాల అభివృద్ధి చెందడమేగాక, నవనాగరికత కూడా అభివృద్ధి చెందుతున్నది.

తుంగభద్రా నదిపై వంతెన నిర్మించినదే వ్యాపారాభివృద్ధికే కాక, విశాలాంధ్రకు కూడా నాంది అనవచ్చును. పూర్వం ఆలంపూరుకు వెళ్లేటప్పుడు బండ్లకు కందెన ఎలా వేస్తూ పోయారో, అలాగే ఇప్పుడు కూడా విశాలాంధ్రకు కర్నూలు పట్టణంలో కందెన వేసి, విశాలాంధ్రకు ఆంధ్ర నాయకులు ప్రయత్నం చేస్తూ వున్నారు. ఆంధ్ర రాజధాని వల్ల కర్నూలు జిల్లానే కాక, రాయలసీమ ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందా రనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కర్నూలు పట్టణం విస్తీర్ణం నాలుగు మైళ్లు. మునిసిపల్ వార్డులు 32 వున్నవి. కర్నూలు చూస్తూ వుండగానే అందాల ఆంధ్రరాజధానిగా మారిపోయింది.

ఈ రోజు ద్వితీయ ఆంధ్రరాష్ట్రావతరణోత్సవం జరుపుకుంటున్నది. రెండు సంవత్సరాలలో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో కర్నూలును చూస్తే తెలిసిపోతుంది. రానురాను దక్షిణ దేశంలో కర్నూలు ప్రథమ స్థానం అలంకరించడంలో గొప్ప ఏమీ లేదు.

"ఇది ఊరేనా?"

కడప దుస్థితిని గురించి శ్రీ రాఘవరెడ్డి వ్యాఖ్య

కడప, సెప్టెంబర్ 27—"కడప ఒకప్పుడు అందమైన పట్టణం. నేను దీక్కడ చదువు తుండేవాణ్ణి. ఇప్పుడు అనహ్యమైన ఊళ్లలో యిదొకటి. కడప ఈ విధంగా మారిపోయినందుకు నాకే చాలా సిగ్గుగావుంది ఇదొక పట్టణమేనా అని అనిపిస్తున్నది" అని లోకల్ బోర్డుల ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఎ. రాఘవరెడ్డిగారు విమర్శించారు.

శ్రీ రాఘవరెడ్డిగారు కమిషనర్, హెల్త్ ఆఫీసర్, ఇంజనీర్ మున్నగు వారితో కలిసి నేడు పట్టణం అంతా చూచారు.

ఆక్రమణలను తొలగించడానికి కమిషనర్ గట్టి చర్య తీసుకుంటున్నందుకు శ్రీ రాఘవరెడ్డిగారు సంతృప్తి తెలిపారు. రోడ్డు మార్జినుల విషయమై అలక్ష్యం చూపబడుతున్నందుకు అసంతృప్తి ప్రకటించారు.

అమెరికాలో మహాత్మాగాంధి జన్మదినోత్సవానికి ఏర్పాటులు

వాషింగ్టన్, సెప్టెంబర్ 28—భారతీయులు, వారి అమెరికన్ మిత్రులు ఈ వారాంతాన మహాత్మా గాంధి జన్మదినోత్సవాన్ని జరుపుకొననున్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాలను ఇక్కడి ఇండియా రాయబార కార్యాలయంలోను, న్యూయార్క్‌లోని న్యూ ఇండియా హౌస్‌లోను, ఇండియన్ లీగ్ ఆఫ్ అమెరికా కార్యాలయంలోను ఏర్పాటు చేయబడుతున్నవి.

ఆదివారం మహాత్మా గాంధి జన్మదినంనాటి సాయంత్రం ఘాట ఇండియా రాయబారి మెహతా మిత్రులకు ఆతిథ్యమిస్తారు. పూర్వం మిత్రరాజ్యసమితి ఉద్యోగిగా పనిచేసిన ఫ్రాంక్ గ్రాహం, వాషింగ్టన్‌లోని హోవార్డ్ విశ్వకళా పరిషత్తు డీన్ మూనర్ నెల్సన్ ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. వీరు ఉపన్యసిస్తారు.

న్యూయార్క్‌లోని ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా కార్యాలయంలో వి. కె. కృష్ణమీనన్, శ్రీమతి వి. ఫాంగ్మన్‌లు ప్రత్యేకోపన్యాసకులు. వి. కె. కృష్ణమీనన్ మిత్రరాజ్య సమితిలో ఇండియా ప్రతినిధి వర్గానికి నాయకుడు. శ్రీమతి వి. ఫాంగ్మన్ ఇండియా పార్లమెంటు సభ్యురాలు, సమితిలో ఇండియా ప్రత్యామ్నాయ ప్రతినిధి.

సోమవారం ఉదయాన న్యూయార్క్ నగరంలోని న్యూ ఇండియా హౌస్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరుగగలవు. పాయంత్రం ఆసియా విజ్ఞానాన్ని గురించిన అమెరికా ఎకాడమీ వారు తయారుచేసిన డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శించబడుతుంది.

24 పరగణాల జిల్లాలో ఒక గ్రామ పిపాసులకు, దోపిడి గాండ్రకు పోరాటం జరుగగా 12 మందికి తుపాకిగుండు దెబ్బలు తగిలినవి.

అతి స్వల్పకాలంలో అన్ని తరగతుల పాఠకులనూ ఆకర్షించిన

కుబేరా వారి

అపరాధ పరిశోధక కథల మాస పత్రికలు

తెలుగు	హిందీ	తమిళం
డిటెక్టివ్	నయా జాసూస్	తుప్పఱియుం కదై

వినోదానికీ, విజ్ఞానానికీ సాటిలేని కుబేరా ప్రచురణలు:

సెలవుల్లో	రూ. 1-0-0	ఏది సత్యం? (రెండవ ముద్రణ)	రూ. 1-4-0	Goodbye to Sorrows and Tears	3 0 0
శిక్ష	రూ. 2-0-0	పలుకుల వెండి గ్లాసు	రూ. 1-4-0	Lord Mahavira	1 0 0
గ్రామాయణం	రూ. 1-0-0	ఉరి తాడు	రూ. 1-4-0	Call of Gita	0 4 0

PRINTINDIA a monthly survey of the Graphic Arts Industries { Annual subscription Rs 10/- Single Copy Re 1/-

వివరాలకు:

గ్రామ్సు "వసునిధి" కుబేరా ఎంటర్‌ప్రైసెస్ లిమిటెడ్ ఫోన్: 3006

కుబేరా బిల్డింగ్స్ 21, సుంకురామ చెట్టి వీధి మద్రాసు-1

ద్వితీయ ఆంధ్ర రాష్ట్ర వార్షికోత్సవ సందర్భమున మా ఖాతాదార్లందరికీ అభినందనలను అందచేస్తూ రాబోయే సంవత్సరాలలో ఇంకా ఎక్కువ సేవ చెయ్యడానికి తిరిగి వాగానం చేస్తున్నాము.

30 సంవత్సరములనుంచి ప్రజాదరణ పొందిన కారింజబీడీ మంచి సువాసన, విస్సాటి, మైసూరు పొగాకులతో, పేరెన్నదగిన సవిశేషాలతో తయారుచేయబడి పరిమళమునకు, ఆరోగ్యమునకు, రుచికి, నాణ్యమునకు పన్నెకెక్కినది. కారింజ బీడీలను ఒకసారి ఉపయోగించి అందుగల రుచి, కమ్మదనమును అనుభవించ ప్రార్థన.

జాగ్రత! సకలు రకముకోని మోసపోకుడు. కారింజ మార్కు క లరలేబులు గుర్తును గమనించి తీసుకొనుడు. మా చే తయారు కాబడిన మైనర్ కారింజ బీడీలుకూడా మాచెద దొరుకును.

ఎ. ఎస్. ఖాశిం సాహెబ్ అండ్ బ్రదర్సు, కంపెనీ,
తాడిపత్రి.

"ఎంతో పరిమళము! ఎంతో పుష్ప సువాసనంటి తాజాదనము!" అని [illegible] కుమారి చెప్పుచున్నది

లక్స్ టాయిలెట్ సబ్బులోని విలువైన క్రొత్త పరిమళమను యిష్టము."

సినిమా తారలు చేయుచున్నట్లు చేయండి—ప్రసారం చేయుచున్నట్లు చేయండి. ఉన్నతమైన తెల్లని లక్స్ టాయిలెట్ సబ్బుయొక్క సమృద్ధయిన పరిమళపు నురుగ మీ చర్మమునకు యింకా నూతన కాంతిని, మనోహరమైన క్రొత్త సౌందర్యమును గలిగించును.

మీకు సౌఖ్యమునిచ్చు ప్రతిదిన స్నానానికి పెద్ద సైజును వుపయోగించండి



లక్స్ టాయిలెట్ సబ్బు

సినిమా తారలకు సౌందర్యమునిచ్చు సబ్బు

భారతదేశంలో తయారుచేయబడినది

LTS. 457-X52 TL

ప్రశస్తమైన శ్రేష్ఠత!

మీ గదుల్లోని నేలపై తివాసీలు పరిచి, మీ జీవిత ప్రమాణాన్ని అభివృద్ధి పరుచుకొనవచ్చును. బిర్లా జనపనార తివాసీలవలె మరే తివాసీలు కూడా ఇంత ప్రజాదరణ పొందలేదు. ప్రశస్తమైన శ్రేష్ఠతతో ఇవి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన నమూనాల్లో అతి నున్నితమైన జనపనారతో తయారైనవి. వీనిని విశ్రాంతిగృహాలందు, ఆఫీసులందు, మోటారు కారులందు, యింకా అనేక విధమైన ఫ్లోరింగు పనులకు నమ్మకంగా వాడవచ్చును. ఇవి మన దేశంలో అశేషంగా వాడబడుచుండుటే గాకుండా నాణ్యమైన భారతీయ సరుకుగా విదేశాలకు భారీ ఎత్తున ఎగుమతి కాబడుచున్నవి

ఏనుగువారు

బిర్లాజ్యూట్ జమకాణాలు

బిర్లాజ్యూట్ మాన్యుఫాక్చరింగ్ కో., లిమిటెడ్,
8, రాయల్ ఎక్స్‌చేంజ్ ప్లేస్, కలకత్తా

డిస్ట్రిబ్యూటర్సు: మెస్సర్సు మాదరన్ ట్రేడ్ ప్రమోటర్సు గాంధీనగర్, విజయవాడ; సౌత్ ఇండియా మెస్సర్సు మాదరన్ ట్రేడ్ ప్రమోటర్సు, 87, అంగప్పనాయక్ వీధి, మద్రాసు. మెస్సర్సు కె. కె. మల్యాని అండ్ కో, 2, మాధవనగర్ ఎక్స్‌టెన్షన్, కెంపెగౌడ రోడ్, బెంగుళూరు

FORDSON MAJOR DIESEL

ట్రాక్టర్లు పని చేయడాని కయ్యే ఖర్చు టన్నుకు మైలుకు ఒక అణా.

ఫోర్డ్‌సన్ కార్పొరేషన్లలో మునిసిపాలిటీలలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు యంత్రము ఉపయోగించి తమ పట్టణాలను మిగిలి పరిశుభ్రంగా వుంచుకోవచ్చు. ఫోర్డ్‌సన్ మేజర్ డీసెల్ ట్రాక్టర్లు ఇప్పుడు అతి తక్కువ ఖర్చులో, మూసిన టేంకులలో, మునిసిపల్ చెత్త చెదారం తీసుకు వెళ్తే, సమస్యను పరిష్కరిస్తున్నవి.



రవాణాదారి రోడ్ల మీద నీళ్లను చల్లేందుకు అధికంగా ఖర్చయ్యే పాత పద్ధతులకు బదులు నీళ్లను చల్లే అధునికమైన టేంకులతో ఫోర్డ్‌సన్ మేజర్ ట్రాక్టర్లు ఎంతో ఉపయోగకరంగా వున్నవి.



ఫోర్డ్‌సన్ పైరును తీసుకుపోయేందుకు రైతులకు సహాయం. చెరుకుపంట పొలంలో పనితో పే సరిపోదు. చెరుకు గడలను అతి శీఘ్రంగా ఫ్యాక్టరీలకు చేర్చవలసి వుంది. ప్రత్యేక ట్రెయిలర్ల సహాయంతో ఫోర్డ్‌సన్ మేజర్ ట్రాక్టర్లు చెరుకు గడలను పొలాల్లో నుంచి మిల్లులకు మోసుకుపోతున్నవి.



తేయాకు వ్యాపారంలో, సరిగా రోడ్లు లేనిచోట్ల, తేయాకును రవాణా చేయడం పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ రవాణా పనులలో ఫోర్డ్‌సన్ ట్రాక్టర్లు తోడ్పడుతున్నవి.



ఫోర్డ్‌సన్ రేవులలోను, ఫ్యాక్టరీలలోను రైల్వే వాగన్లు పని చేయడానికి రైల్వే యార్డులలోను, ఫ్యాక్టరీల లోను, జనుము గిడ్డంగుల యార్డుల లోను అంతకంతకు యెక్కువగా ఫోర్డ్‌సన్ మేజర్ ట్రాక్టర్లు అనుగుణంగా రూపొందింపబడి వుపయోగింపబడుతున్నవి. అటువంటి భూయాల పనులకు ఇంజన్లతో పోల్చి చూస్తే ఫోర్డ్‌సన్ ట్రాక్టర్లు పని చేయడానికయ్యే ఖర్చు చాలా తక్కువ.



డాకులలో నుండి లోడింగు చేయని సరుకులను తీసివేసి గానుగ, సమస్తంగాను రవాణా చేయడం ద్వారా, ఫోర్డ్‌సన్ మేజర్ ట్రాక్టర్లు శక్తిడిని తగ్గిస్తున్నాయి. ఈ ట్రాక్టర్లు పరిమితమైన యేరియాలలో తిరుగుతూ పని చేయగలవు.



ఫోర్డ్‌సన్ కట్టడము, విమానాశ్రయ పనులలో ఫోర్డ్‌సన్ మేజర్ ట్రాక్టర్లు అతి సులభంగా 10 నుండి 15 టన్నుల సరకు బరువును మోయగలవు. అందువల్ల అవి విశేషంగా క్వారీ ఫీల్డులలోను, కలప డొడ్లలోను, రవాణాకు అవసరమైన రకరకాల పరిశ్రమల లోను వాడబడుతున్నవి.

హేంగర్సులో నుండి విమానాలను తీసుకువచ్చేందుకు, అక్కడికి తీసుకుపోయేందుకు నివార్య యంత్రంలో ఫోర్డ్‌సన్ మేజర్ ట్రాక్టర్లు సాధారణ సాధనములైనవి. విమానాలు వాటి స్వంత పవరు ఉపయోగించ అవసరం లేకుండా తీసింగా ఎంతో ఖర్చు కలిసి వస్తుంది.



యంత్రముల ద్వారా రవాణా పనులకు ఫోర్డ్‌సన్ మీకు అధికంగా సేవ చేయగలవు

ఇండియాలో ఆసెంబ్లర్సు, డిస్ట్రిబ్యూటర్సు

యునైటెడ్ ప్రావిన్సెస్ కమర్షియల్ కార్పొరేషన్

53 రాధా బజారు లేను, కలకత్తా.

U.P.C.C EVERYTHING FOR THE FARM

PPS/FS-32-SP.

ఈనాముల రద్దు

ఆంధ్ర ప్రభుత్వం మూడవ సంవత్సరంలో సాధించవలసివున్న ముఖ్య సంస్కరణ

“స్వనే, వాటిదే భూమి” అని. “వ్యవసాయ దారునికి ప్రభుత్వానికి మధ్య ఏకారీ విధానం ఉండరాదు” అని రైతాంగం జరిపిన ఆందోళన ఫలితంగా జమీందారీల రద్దు జరిగినా ఈనాం రైతుల సమస్యలు అపరిష్కృతంగానే వుండిపోయాయి. జమీందారీల రద్దు శాసనం లోపభూయిష్టమైనది కావడంవల్లను ఈనాముల నిర్వచనం విస్పష్టంగా లేనందు వల్లను, అనేక నూతన సమస్యలు వుత్పన్నమయాయి రైతులపై ఈనాందార్ల దౌర్జన్యాలు హెచ్చెమ్యాలు, మీరిపోయాయి సాగునుంచి రైతుల్ని తొలగించడం గురించి, శిస్తుబకాయిల వసూళ్లు గురించి ఈనాందార్లు కోర్టుల కెక్కటాకి రైతులపై దౌర్జన్యమైన దండయాత్ర సాగిస్తున్నారు.

ఈ దుస్థితినుండి ఈనాం రైతులకు విముక్తి కల్పించాలని పటుతరమైన దీక్షతో రైతాంగం సాగించిన పోరాటానికి ఫలితంగా యీ నాడు ఆంధ్ర మంత్రివర్గం సమగ్రమైన సంస్కరణలు ప్రస్తుత శాసనసభలోనే ప్రవేశ పెట్టదలచిందని తెలుస్తున్నది. ఈనాం రైతు

రచన

శ్రీ హరికృష్ణ చౌదరి

ఈనాలకి రక్షణమే రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను యిప్పటికైనా ప్రభుత్వం గుర్తించడం ముదావహం. ఎస్టేట్ల రద్దు చట్టానికి, అన్ని ఈనాం గ్రామాలు ఎస్టేట్లుగా పరిగణింపబడే సవరణ బిల్లు ప్రతిపాదించటానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించటంవల్ల రైతాంగంలో యిటీవల కలిగిన నిస్పృహ తొలగి ఆశాజ్యోతి మరల ప్రకాశించింది.

ఎస్టేట్ల రద్దు చట్టములోని సెక్షన్ 3 (2) డి కాజూకు సుప్రీమ్‌కోర్టు, హైకోర్టు, దిగువ కోర్టులు కల్పించిన నిర్వచనాల మూలంగా వచ్చిన విషమ సమస్యలవల్ల ఈనాం రైతాంగం యెట్టాటి యిక్కట్లకు గురియైనదో, ఎంతగా క్రుంగిపోయిందో వేరుగా చెప్పవలసిన పనిలేదు. ప్రభుత్వ చట్టంలో వుపయోగించబడిన పదజాలంలోని అస్పష్టతను అవకాశంగా తీసుకొని ఈనాందార్లు రైతాంగాన్ని దోపిడీ చేయటంలో కృతకృత్యులయ్యారు.

ఈ దోపిడీదార్ల చేతుల్లో పేదరైతుజనం అనుభవిస్తున్న కష్టాలకు అంతులేకుండా పోయింది. ఇకను ముందెన్నడూ న్యాయస్థానాలకు వెళ్లలేని ఈనాందార్లంతా సివిల్ క్రిమినల్ కోర్టులు తమకొరకే వున్నట్లు వేలాది కేసులతో ప్రత్యక్షమౌతున్నారు న్యాయస్థానాలుకూడా వీరి ఆరోపణల విచారణకే వున్నట్లు మూకుమ్మడిగా సాక్షి దృశ్యాన్ని అవలంబించాయి. ఇవే పరిస్థితులు మరికొంతకాలం సాగినట్లయితే ఈనాం రైతులు పూర్వపు భూస్వాముల వద్దనుండే బానిసల స్థితికి దిగజారగల రనడంలో అతిశయోక్తి లేదు. ఈ విపరీత పరిణామాలకు దారితీసిన పరిస్థితులను కొంతవరకు పరిశీలించాలి 1936 సవరణ చట్టం ఆమోదించబడి అమలులోనికి వచ్చిన తరువాత కొన్ని కోర్టులు ప్రకటించిన అభిప్రాయాలు పొందు పర్చటం అవసరమనిపిస్తున్నది.

కోర్టు తీర్పులు

1936 సంవత్సరపు మూడవ సవరణ చట్టాన్ని అప్పటి శాసన సభ ఆమోదించినప్పుడు, ప్రతి ఒక్క ఈనాం గ్రామమూ ఎస్టేటుగా పరిగణింపబడాలనే మూలసూత్రం అంగీకరించింది. అప్పట్లో ఈనాములకు ఎస్టేట్లకూ వ్యత్యాసాన్ని యెవరూ సూచించలేదు. ఈనాములన్నీ ఎస్టేటుగానే గుర్తింపబడ్డాయి. అంతటిలో యీ సమస్య చాల వరకు పరిష్కృతమైనట్లే భావింపబడింది. కాని 1942 లో యం. డబ్ల్యు. ఎన్. 700 కేసులో రైతులు ఈనాందారుల మధ్య ఏర్పడ్డ వివాద సందర్భంలో మద్రాసు హైకోర్టు ప్రకటించిన తీర్పు రైతాంగానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. ఏ ఈనాం గ్రామమైనా ఒకటికి మించిన పట్టాలలో విభాగితమై వున్నప్పుడు అది పూర్తి ఈనాం గ్రామం కాజాలదని, ఎస్టేటు పద నిర్వచనం అట్టి గ్రామానికి వర్తించదని ఈ తీర్పులో వివరించబడింది. ఈ తీర్పువల్ల అనేక ఈనాం గ్రామాలకు ఎస్టేట్ల అర్హత వర్తించకుండా పోయింది. దాని మూలంగా తగవులు పెరిగి రైతులను సాగునుండి తొలగించడం, శిస్తుల వసూళ్లకు దావాలు వేయటం ప్రారంభమైంది.

ఈ పరిస్థితిని అదుపులో వుంచటానికి సెక్షన్ 3 (2) డి నిర్వచనాన్ని అనుసరించి కొన్ని వ్యంతకిమతాలు, చిన్న ఈనాములు కూడా ఎస్టేట్లుగానే పరిగణింపబడతాయన్న సవరణను మరల ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. సామాజిక ప్రయోజనాలకు కేటాయించబడినవట్టిగాని, వంశపారంపర్యంగా అనుభవములో నున్నటిగాని, యితర ప్రమంజూరు కాబడినట్టిగాని ఈనాం భూములకు యీ చట్టం వర్తించదనే సూత్రాన్ని తొలగిస్తూ, ఏ ఈనాం గ్రామములోనైనా విభిన్న పట్టాలు వున్నప్పటికీ, అట్టి ప్రత్యేక పటాలుగల భూములుకూడా ఈనాములుగానే పరిగణింపబడతాయని జమీందారీ రద్దు చట్టము నాటికి వర్తిస్తుందని, చట్టములోని సెక్షన్ 3 (2) డికి చేర్చబడిన ఈ సవరణలో స్పష్టపర్చబడింది.

ఈ సవరణ జరిగినా రైతుల కష్టాలకు అవధి లేకపోయింది. కోర్టులు తమ నిర్ణయాలను, చట్టంలోని పదజాలాన్ని ఆధారంగా తీసుకొని వింతవ్యాఖ్యానాలుచేసి నూతన సమస్యల్ని సృష్టించాయి. “పోరంబోకులు మినహా” అనే పదాన్ని ఆధారంగా తీసుకొని పోరంబోకులుగాని, బంజరుగాని ఈనాములుగా చట్టంలో పేర్కొనబడలేదు గనుక ఆ విధమైన భాగములున్న గ్రామాలు పూర్తి ఈనాం గ్రామాలుగా పరిగణింపబడవని, అందువల్ల ఆ గ్రామాలు ఎస్టేట్లుగా పేర్కొనబడరాదని కొన్ని కోర్టులు సిద్ధాంతీకరించాయి. ఈ తీర్పులకు ఆధారంగా ఈనాంఫెయిర్ రిజిస్టరును పేర్కొన్నాయి. ఇదే రిజిస్టరు ఆధారంచేసుకొని మరికొన్ని కోర్టులు ఈనాములుగా మంజూరైన భూముల విస్తీర్ణపు లెక్కలను చూపి భూమి విభిన్న ఖండాలుగా దానం చేయబడినట్లు నిరూపించి ఆ గ్రామాలు పూర్తి ఈనాం గ్రామాలు కావని తీర్పులిచ్చాయి.

మరికొన్ని కోర్టులు ఈనాం కమీషనరుచే యివ్వబడిన పటాలను ఆధారంచేసుకున్నాయి మద్రాసు హైకోర్టు యల్. డబ్ల్యు. 702 లో గ్రామాలను ఎస్టేట్లుగా నిర్ణయించినపుడు ఒకటికంటె యెక్కువ పటాలు మంజూరు చేయబడిన గ్రామాలు పూర్తి ఈనాం గ్రామాలు కాజాలవని. అందువల్ల అవి ఎస్టేట్లుగా నిర్వచింప బడరాదని తీర్పు యిచ్చింది. కాని మద్రాసు హైకోర్టు 66 యల్. డబ్ల్యు. 1087 లో ప్రత్యేక పటాలు ఎన్ని వున్నప్పటికి ఈనాం గ్రామాల ప్రతిపత్తి మారదని స్పష్టం చేయబడింది. అయితే ఈ విషయానికి దిగువ కోర్టులు కొన్ని లోపాలను చూపి మొదటితీర్పు అనగా 702 లోని సూచనలను రెండవ తీర్పు ప్రతిఘటించలేదు గనుక మొదట తీర్పునే బలపరిచాయి.

1954 లో మరొక హైకోర్టు తీర్పులో మొహపా భూములలో చేర్చబడని చిన్న ఈనాములు వున్నచోట ఆ గ్రామాలు ఎస్టేటు కావని తెలుపబడింది 1954 లో సుప్రీమ్‌ కోర్టు తీర్పులో ఎస్టేటుగా నిర్ణయించవలసిన భూములకు అటు నిర్ణయించుటకుగల కారణాలను సాక్ష్యంను రుజువు చేసుకోవాలని వున్నది. ఈ తీర్పు మూలంగా రైతుకే తమ పొలాలను ఎస్టేటుగా రుజువు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది కాని వారివద్ద అందుకు తగిన సాక్ష్యాన్ని చూపగల పత్రాలు లేనందు వల్ల వాస్తవానికి ఆ గ్రామాలు ఎస్టేటే అయినా గత్యంతరం లేక ఈనాందార్ల దోపిడీకి శిరసా వహించవలసి వచ్చింది.

న్యాయస్థానాల వేలాది తీర్పులలో యిం కొన్ని వుదాహరణలు మాత్రమే: ఈ తీర్పుల మూలంగా న్యాయస్థానాలు రైతులను తమ జన్మహక్కు నుండి తొలగించటానికి ఎన్నెన్ని మార్గాలు అవలంబించాయో విశదమౌతుంది. అయినా యీ తీర్పులు, నిర్ణయాలు, చట్టానికి చేయబడిన వ్యాఖ్యానాలు భాష్యాలు భారతీయ చరిత్రలో హిందూ రాజుల తొలియుగంనాటి భూస్వామ్య విధానం వంక తొంగిచూచినట్లయితే యీ తీర్పులన్నీ తృటిలో దుమదుమ పోతాయి పాలకులు ఎన్నడూ నేల తమ స్వంత సొమ్ముగా పేర్కొనలేదు దున్నేవాడే భూమిపై హక్కుదారుడనే సిద్ధాంతం యీనాడు సృష్టింపబడిన వివాదం కాదు. చరిత్ర పుట్టినప్పటినుంచి నేటివరకు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ పూర్వకమైన వంశానుగత సిద్ధాంతం. ఇదే సిద్ధాంతాన్ని మహమ్మదీయులు కూడా అనుసరించారు బ్రిటిష్ వారైనా తమ పరిపాలనలో యీ సూత్రాన్ని ప్రతిఘటించలేదు

అయితే ఈస్టిండియా కంపెనీవారు పరిపాలన సులభం కావటానికి “శాశ్వత నిర్ణయ పద్ధతిని” ప్రవేశ పెట్టి మన దేశీయులనే శిస్తుల వసూళ్ల నిమిత్తం వారి యేజెంటుగా నియమించి — వారి నియామకాన్ని బాధ్యతలు పరిమితులు తెలిపే “సన్నదు”లను ఆ ఏజెంట్లకు యిచ్చారు ఆ విధంగా జమీందార్లు ఆవిర్భవించారు.

పైన తెల్పిన దానివల్ల పూర్వపు రాజరికం మూలంగాగాని, తరువాత జమీందారీలవల్లగాని జమీందార్లకు భూమిపై హక్కు సంక్రమించలేదన్న విషయం రుజువైంది. కేవలం భూములపై శిస్తులు వసూలు చేయటం వినా వాటిపై రైతులకు గల స్వంత హక్కులను కాదన డానికి, వారిని కదలించటానికి అధికారం వారికి లేదని స్పష్టపడింది.

దానావు అన్ని ఈనాం గ్రామాలు ఈ ఏజెంట్లు లేదా పరిపాలకులుగా వున్నప్పుడు గాని, తరువాత గాని దానంచేసినవే కావడం వల్ల అట్టి దానాలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి పట్టాలను వ్రాసిపెట్టారు.

హక్కుల సమస్య

అయితే యిక్కడే ఈనాందార్లకు, రైతులకు గల హక్కులేమిటో మనం గమనించాలి. పైన చూపినరీతిని రైతే భూమికి హక్కుదారని, పాలకులు ఆ భూమిపై శిస్తు వసూళ్లు చేసే అధికారం మాత్రమే వున్నదని తేలింది. అట్టి పాలకులుగాని జమీందార్లుగాని తమకు లేని హక్కులను ఈనాందార్ల కెట్లా సంక్రమింప జేయగలరు? ఒక గ్రామాన్ని దానం చేసినంతమాత్రాన రైతులకు భూమిపైగల స్వాధీన హక్కును తొలగించి ఈనాందార్లకు యివ్వగలరా? ఆ దాన పట్టాలలో వుపయోగించబడిన పదజాలమెట్లాంటిదైనా దానం చేసేవారికే లేని హక్కులు దానం పొందే వారికి వుండగలవని వాదించడం నిరర్థకం. ఈ మూలసూత్రాన్ని గుర్తించుకున్నట్లయితే “ఎస్టేటు” పదనిర్వచనంలో ఏర్పడిన గందరగోళము తా వుండేదికాదు. ఈ సందర్భంలో ఒక ముఖ్య వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఇరుగుపొరుగుల వ్యవసాయం చేస్తున్న రైతాంగం ఇంతకు పూర్వంవలెనే భూమిపై అన్ని హక్కులూ అనుభవిస్తూండే ఈనాములుగా దానమివ్వబడిన గ్రామాలలోని రైతులు అన్ని హక్కులనీ కోర్టులు చివరకు ఈనాందార్ల యిష్టాయిష్టాలకువదిలి భూసాగు నుండి కూడా వైదొలగ వలసిన దుస్థితి సంభవించింది. రైతాంగం ఏమైనా అభ్యంతరాలు తెలిపి నట్లయితే కోర్టులు యిచ్చిన వివిధ రకాల వైరుధ్యాలను గుప్పెటలోంచి తెరచి చూపుతున్నారు. ఈనాందార్లు తమ గ్రామాలు ఎస్టేట్లు కావని రుజువు చేయటానికి కోర్టులు తమకు వరమిచ్చినట్లు. చిరకాలంగా రైతులనే అనుభవింప బడుతున్న యీ హక్కుల్ని ఒక కలంపోటుతో రద్దు చేయటం సంభవమేనా? పాలకులు కేవలం దానం చేసినంత మాత్రాన రైతుల ప్రతిపత్తిలో యింతటి తీవ్రమైన మార్పు రావలసినదేనా?

ఈ సందర్భంలో ప్రఖ్యాత న్యాయశాస్త్రజ్ఞుల యొక్క, చరిత్రకారుల పరిశీలిస్తున్న మహాసు భాష్యాల యొక్క గణనీయమైన అభిప్రాయాలు కొన్నింటిని యిక్కడ పేర్కొనటం అవసరం.

ప్రఖ్యాత న్యాయసూత్రకారుడు మనువు తన ధర్మశాస్త్రంలో “సాగులో నున్న పొలము—అందులో వున్న పెరుగు ఎవరైతే తీసి బాగుచేసి ఎరిగ పైరు వేస్తారో అది వారి యొక్క స్వంత ఆస్తి. అసలు యీ గ్రామ పరిపాలనా యంత్రాంగంపై మొట్టమొదటనుండి నేటి వరకు—గ్రామీణ సేవా పద్ధతిలో వుదహరింపబడినట్లు—ఏ తొలి ప్రభుత్వము భూమిపై తనకు హక్కు కలదనే వాదాన్ని చేయలేదు'' అన్నాడు.

ప్రముఖ ధర్మశాస్త్రవేత్త సర్ హెన్రీ మేన్ “భూమి అంతా రాజుకు చెందిన ఆస్తి అని, స్వంత కమతాలు అతని ప్రజలయొక్క ఆస్తి అని చెప్పబడేది ఆ గ్రీకులు యీ అభిప్రాయాన్ని ఆధారం చేసుకొనే అప్పటి పరిస్థితుల్లో వ్యవహరించారు. కాని ఆ తరువాత ఏర్పడిన పరిణామాలవల్ల తమ అభిప్రాయాలు సామెతలుగా మారిపోయాయి.”

సర్ థామస్ మన్రో “భారతీయ వ్యవసాయదారుడు ఆంగ్లేయ కౌలుదారుని ప్రతిపత్తిలో లేడు. ఎందుకంటే భారత రైతులకు భూమిపై హక్కులను ప్రభుత్వం గాని, ప్రభుత్వ నాబేదార్లుగాని జమీందారు గాని వుదారతతో ప్రదానం చేసినవి కావు వంశానుగతంగా ఆచరణలో వున్న హక్కులవి. ఒక నిర్ణీతకాలానికి వుద్దేశించబడినవట్టిగావి, కొన్ని సంవత్సరాల కాలమువకు గుత్తగ పేర్కొనబడినటిగావి కౌలుదారుడు కాడు స్వంత రైతు” అన్నాడు. 1890 జనవరి 6 వ తేదీని రెవిన్యూబోర్డు వుత్తరువులో “ఈ తరగతి ప్రజల యొక్క భూదారవత్వపు హక్కు వారికెంతో లాభప్రదమైనదే కాక సర్వత్రా అంగీకరించబడిన విషయం అయితే వీరు భూమిపై వుండే పైరులో ఏదో ఒక నిర్ణీత భాగాన్ని లేదా శిస్తును ప్రభుత్వానికో, జమీందారుకో, మిత్తాదార్లకో, ఈనాందార్లకో, పాలిగార్లకో, జాగీర్దార్లకో, శ్రోత్రియందార్లకో, రాజులకో చెల్లించవలసి వుంటుంది. ఈ శిస్తులు చెల్లించేంతకాలం రైతులయొక్క భూమిహక్కును తొలగించేదుకు వీలు లేదు” దీనిని బట్టి దున్నేవానిదే భూమి అని జమీందారుకు గాని, ప్రభుత్వానికిగాని భూమిపై యెట్టి ఆస్తి హక్కులు లేవని స్పష్టపడింది

1908 లో ఎస్టేటు ల్యాండు ఆక్టును ప్రవేశపెట్టిన షోల్‌వోర కూడా “శాశ్వత నిర్ణయ విధానంలో ప్రజల భూముల నుండి శిస్తులు వసూలుచేసే పద్ధతికి ప్రతిపత్తికి మించిన హక్కులను జమీందారులు పొందనవసరం లేద”ని వివరించి తద్వారా జమీందార్లను ప్రభుత్వపు శిస్తు వసూళ్ల ఏజెంట్లుగా నిర్ధారించారు

ఈసిందిమూమా... డాక్టర్ పోకిన్ “భారత దేశంలో భూమిశిస్తు విధానం అతి సామాన్యమైన వర్గవ్యవస్థ. వ్యక్తి తన ఆదాయంలో కొంతభాగం సమాజాధినేతకుగాని, ముఠానాయకునికి గాని, దేవస్థానానికి గాని చెల్లిస్తాడు. భూమి అతని స్వంతము మొత్తానికి చెందిన అందరియొక్క ఆస్తి” అని పేర్కొన్నాడు.

ఆయన నివేదికలో “ప్రతిఒక్క గ్రామం స్వయం సమృద్ధమైన సంపూర్ణ గ్రామం శాశ్వత నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టడంలో రైతులను శిస్తు వసూళ్లు చేసే ఏజెంట్లు, అధికార్ల, పెద్ద పట్టాదార్ల యొక్క నిరంకుశ చర్యల నుండి సంరక్షించటమే ప్రధాన ఆశయం. ఆ నీ హక్కులను జమీందార్లకు సంక్రమింపజేసినందువల్ల వ్యక్తులకు అనగా చిన్న కౌలుదార్లకు భూమిపై గల హక్కులను తొలగించటానికి మనం పూనకోరాదు” అని పేర్కొనబడింది.

1869 మద్రాసు ఈనాము చట్టమును వుదాహరించబడిన నిబంధనలనుపరిశీలించినా యీ చట్టము అమలులోనికి రాకపూర్వమే మంజూరు కాబడిన ఈనాం పటాలలో పేర్కొనబడిన షరతుల, నియమాల ప్రసక్తి లేకుండా ఈనాం పట్టాలో వుదహరించబడిన ఈనాందారుగాని ఆ పటాలవల హక్కులు సంక్రమించు యితరుల యొక్క గాని ఈనాములు వారసత్వముగా పొందినా లేక యితరత్రా పొందినా అట్టి హక్కులను పరిమితము చేయుటకి గాని, నిర్వచించటానికి గాని రద్దు పరచటానికి గాని యీ చట్టము అవకాశమును కల్పిస్తున్నది. అంతేకాక 1862 అనాటి నాలుగవ చట్టములోగాని, 1866 నాటి నాలుగవ మద్రాసు చట్టములో గాని ఈనాందారుకు మంజూరు కాబడిన ఏటి హక్కులు భూములపై ఈనాం దార్లకు వారికి ఆ భూమి స్వంతకమతం కానపుడు వుండవని కూడా స్పష్టపర్చబడింది. అందువల్ల ప్రభుత్వం 1869 నాటి మద్రాసు చట్టమును అమలుపరచినపుడు రైతులకు భూమిపై గల హక్కులను దృష్టిలో నుంచుకొనియే ఆ చట్టమును అమలు పరిచారన్న విషయం వేరే పేర్కొనవలసిన పనిలేదు.

దీనివల్ల వివిధ న్యాయస్థానాలు యిచ్చిన తీర్పులు యీ ప్రాథమిక మూలసూత్రాన్ని విస్మరించి సమస్యను పెడత్రోవ పట్టినట్లు స్పష్టమౌతున్నది.

దరిమిలా ఈనాములు

దరిమిలా ఈనాములుగా చెప్పబడుతున్న గ్రామాలు శాశ్వత నిర్ణయపద్ధతి ప్రవేశపెట్టబడిన తరువాత జమీందార్లచే దానమీయబడినందున అవి ఈనాములనికూడా చిన్న ఖండాలైనా సెక్షన్ 3 (2) డి పర్యవసానం కిందకు వచ్చేటట్లు చేయాలి. ఎందుకంటే కొన్ని న్యాయస్థానాలు యీ విషయంలోకూడా ఎంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.

న్యాయస్థానాల వ్యాఖ్యానాల వర్తింపజేసానా

(మిగతా 11 వ పేజీలో)

ఆంధ్రప్రభకు

అభివందనములు!

ఈ సుదినము రాష్ట్రాభివృద్ధికి, భోగభాగ్యములకు నూతన శకారంభము చేయుగాక! ప్రాచీన మహా పురుషుల మహత్కార్యములకు చేయూత నొసగిన ఆంధ్ర సంస్కృతి, సాంప్రదాయములే నేడు నూతన రాష్ట్ర భావిబాధ్యతలను నిర్వహించుటకు ప్రోత్సహించునని ఆశించుచున్నాము.

యివే మా జోహార్లు

బ్రూక్ బాండ్ టీ

ఆంధ్రాభ్యుదయానికి విద్యుచ్ఛక్తి!

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ జన్మదినమున ఆంధ్ర ప్రజానీకానికి క్రాంప్టన్‌వారి శుభాకాంక్షలు

పారిశ్రామిక పురోగమనమునకు, దేశ సౌభాగ్యమునకు

మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఒక ముందడుగు.

ఈ ప్రాజెక్టుకు ప్రధాన కంట్రాక్టుదారులు

క్రాంప్టన్ వారే!

ఏ యింజనీరింగ్ సమస్యపైనను వివరములకు:

దీ క్రాంప్టన్ యింజనీరింగ్ కంపెనీ (మద్రాసు) లిమిటెడ్.,

19/66, మచిలీపట్నం రోడ్, విజయవాడ.

హెడ్ ఆఫీసు:—పోస్టు బాక్సు నెం. 205, సెకండ్ లైన్ బీచ్, మద్రాసు-1.

ఇతర బ్రాంచీలు:—కోయంబత్తూరు, మధురై, బెంగుళూరు, సికింద్రాబాద్.

Jaga

జగ

నవ్య శోభమైన ఆంధ్రరాష్ట్ర అభ్యుదయానికి, సౌభాగ్యమునకూ సేవ చేయుచుందుమని భక్తి శ్రద్ధలతో

ఈ శుభదినమున వాగ్దానం చేస్తున్నాము

Grams: "IVRYNUTS" Phone: 282.

JAGA BUTTON Industries Ltd COIMBATORE

ఎల్లప్పుడు కొనండి "జగా" మేలిరకం నట్ & ప్లాస్టిక్ గుండీలు.

విదేశపు సరుకులతో సమానమైనవి. షర్టు బుష్‌కోటులకు, కోటులకు, పాంటులకు, సూటులకు, ఓవర్ కోటులకు వగైరాలకు అన్ని రకాలలోను, రంగులలోను దొరుకును.

ఆంధ్ర స్టేటుకు ఏజంట్లు: మెసర్సు విజయ ఏజన్సీస్, పో. బా. నం. 109, నందిపాటివారి వీధి విజయవాడ.

ఆంధ్రరాష్ట్రం-సర్వతోముఖాభివృద్ధి

(3 వ పేజీ తరువాయి)

...శేషంగా వ్యాపకంలో వున్న బేరిబేరి ఈ ప్రాంతంలో థయామిన్ విటమిన్ లోపం తీర్చడానికి వీలుగా పుష్టికరమైన బియ్యం సరఫరా చెయ్యడానికి యోచించబడుతూవుంది

మశూచి కలరా వ్యాధుల వ్యాపనం, వాటిని నివారించడానికి టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోడం ఫలితంగా చాలా తక్కువగానే వుంది. ఏజన్సీ ప్రాంతాలలో పేగు నివారణకు ఏడాది పొడుగున డి డి టి మందు చల్లించడం సత్ఫలితాలనిచ్చింది కుష్టువ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో రామచంద్రపురంలోను, తిరుపతిలోను రెండు చికిత్సా కేంద్రాలు నెలకొల్పబడ్డాయి.

బోద వ్యాధి నివారణ

బోదవ్యాధి నివారణ కార్యక్రమం క్రింద ఆ వ్యాధి విశేషంగా వ్యాపించిలో గల తూర్పు గోదావరి జిల్లా మండపేట కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతంలో చికిత్సా కేంద్రం, రెండు పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి దేశం మొత్తం మీద బోదవ్యాధి నివారణకు తలపెట్టబడ్డ కార్యక్రమానికి అనుగుణంగా ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి కృషి కొనసాగుతూవుంది

గ్రామ ప్రాంతాలలో నీటి సరఫరా పాయు ఖానాలు. పారిశుద్ధ్యం ఏర్పాట్లపై సలహాల నిచ్చే నిమిత్తం దేశం మొత్తం మీద గ్రామ ప్రాంతాల నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమం క్రింద ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధ్వర్యంలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలోనే ఒక గ్రామ పారిశుద్ధ్యశాఖ ఏర్పాటు చెయ్యబడింది.

రాష్ట్రంలోని నాలుగు కేంద్రాలలో ఈ కార్యక్రమ నిర్వహణకు 1954-55 1955-56 సంవత్సరాలకు ఇండియా ప్రభుత్వం దిపాల వారీగా 30 లక్షల రూపాయల సహాయం గ్రాంటుగా యిస్తూ, ఈ సంవత్సరానికి తను రాశిగా 7,50,000 రూపాయలను మంజూరు చేసింది.

నీటిసరఫరా, మురుగు కాల్వల స్కీములు

రాష్ట్రంలోని పట్టణాలకు సంబంధించి నీటి సరఫరా, మురుగుకాల్వల స్కీములను రూపొందించి, నిర్వహించే పనిని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజనీర్ నిర్వహిస్తున్నారు.

పెద్దపెద్ద నీటిసంఘా, మురుగు కాల్వల స్కీములు ఆరోగ్య శాఖకు చెందిన ఇంజనీరింగ్ బ్రాంచ్ చే నిర్వహించబడుతున్నవి. ఆరోగ్యశాఖకు చెందిన ఇంజనీరింగ్ బ్రాంచ్ శీఘ్రగతిని అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రత్యేక అర్హతలుగల నిపుణులు అవసరమైనందున, ప్రతి సంవత్సరం అయిదుగురేసి ఇంజనీర్లను బొంబాయి మాస్టర్ ఆఫ్ ఇంజనీర్ (ప్రజారోగ్యం) కోర్సుకు పంపడానికి నిర్ణయించబడింది

ఇప్పుడు 19 స్కీములు అమలులో వున్నవి జాతీయ నీటి సరఫరా కార్యక్రమం క్రింద నీటి సరఫరా, మురుగు కాల్వల స్కీములకు ఇండియా ప్రభుత్వం నుంచి దాదాపు 30 లక్షల రూపాయలు సంపాదించబడ్డాయి

ఈ స్కీములను శీఘ్రగతిని అమలు జరపడానికి ఏదిలక్షల రూపాయలు విలువగల సి. ఐ. పైపులు, స్పెషల్ రిజర్వుగా వుంచబడ్డాయి.

ఈ రిజర్వు నిల్వల నుంచి పైపులు మునిసిపాలిటీలకు కూడా సప్లయి చేయబడుతున్నవి.

ప్రజారోగ్యశాఖ డైరెక్టరు అధ్వర్యం క్రింద గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకై ప్రత్యేకంగా ఒక డివిజన్ నెలకొల్పబడింది.

విశాఖపట్టణానికి ఇతోధికంగా నీటిని సరఫరా చేసే నిమిత్తం గోస్తనీ స్కీమును అమలు జరపడానికి విశాఖపట్టణంలో ప్రత్యేకంగా ప్రజారోగ్యశాఖకు చెందిన ఒక డివిజన్ నెలకొల్పబడింది. ఈ స్కీమును అమలుజరపడానికి 116.15 లక్షల రూపాయలు వ్యయం కాగలదని అంచనా వేయబడింది.

గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరాపై రెవిన్యూబోర్డు చేసే సూచనలను ప్రజారోగ్యశాఖకు చెందిన ఇంజనీరింగ్ బ్రాంచ్ పరిశీలించి తగు సలహాల నిస్తుంది.

ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడే రెండేళ్ళు నిండినవి. ఒక వైపున లోటుబడ్జెటు వున్నప్పటికి ఈ స్వల్పకాలంలో మొత్తంమీద అది సాధించిన విజయాలు-ముఖ్యంగా అభివృద్ధి సాధన స్కీముల ద్వారా సాధించిన విజయాలు ప్రశంసనీయమైనట్టివి గర్వకారణమైనట్టివి. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో తలపెటబడిన పరిశ్రమల సాపన కార్యక్రమాల ఫలితంగాను, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి స్కీములను అమలుపరచడం ద్వారానేమి శైశవ దశలో వున్న ఆంధ్రరాష్ట్రం అనతికాలంలోనే సౌఖ్య సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా పరిఢవిల్ల గలదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆర్థిక పరిస్థితి

1955-56 సంవత్సరం బడ్జెట్ అంచనాలను జూలై 8 వ తేదీన ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రతిపాదించారు. 21,98.03 లక్షల ఆదాయం గలదని, రు 25,64.43 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది లోటు 3.66 లక్షలు వుండునని భావించబడింది 1954-55 సంవత్సరం బడ్జెట్‌తో పోల్చగా ఆదాయం 59.41 లక్షలు, ఖర్చు 76.90 లక్షలు పెరిగింది.

ఆదాయాన్ని వృద్ధిచేసేందుకుగాను మిలు వస్త్రాలపైన, నిజాలపైన అదనపు అమ్మకం పన్ను ను విధించాలని, ఇనాములపై రైత్వారీ శిస్తులు వసూలు చేయాలని, నీటిసరఫరా రేటును పెంచాలని నిర్ణయించబడింది ఈ అదనపు పన్నులవల్ల 100 లక్షలదాకా అదనపు ఆదాయం రావచ్చు. సంవత్సరం మొత్తానికైతే దీనివల్ల 135 లక్షలు ఆదాయం రాగలదు.

తొలి ముఖ్యమంత్రి శ్రీ టి. ప్రకాశంపంతులు

పశు సంపద

రాష్ట్రంలో పశువుల ఆసుపత్రులు 171, చికిత్సా కేంద్రాలు 38, చిన్న చికిత్సా కేంద్రాలు 68, గ్రామాలలో పర్యటించి పశువులకు చికిత్సచేసే దళ్ళు 26 వున్నవి.

ఇవిగాక పశువులకు ప్రథమ చికిత్సచేసే కేంద్రాలు మైనర్ పంచాయతీలలో వున్నవి. ప్రతి తాలూకాకు ఒక పశువుల ఆసుపత్రిని సాపించడం ప్రభుత్వం లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు అనువుగా ద్వితీయ ప్రణాళికలో కార్యక్రమాలు చేర్చబడినవి.

విశాఖపట్నంలోని పాడి పరిశ్రమ కేంద్రంలో వెటర్నరీ, లైవ్ స్టాక్ ఇన్ స్పెక్టర్ల కోర్సును 1955 జనవరినుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. 1955 జులైనుంచి బాపట్ల వ్యవసాయ కళాశాలలో వెటర్నరీ డిగ్రీకోర్సులను ప్రారంభించడానికి కూడా అనుమతించబడినవి.

మత్స్య పరిశ్రమ

మత్స్య పారిశ్రామిక శాఖవారు, విశాఖపట్టణంలో "కోల్డు స్టోరేజ్ ప్లాంట్" ను నెలకొల్ప దలుస్తున్నారు అందుకు అవసరమైన అంచనాలను వ్యవసాయ, మత్స్య పరిశ్రమల శాఖ డైరెక్టర్ పబ్లిక్ వర్క్సు శాఖ వారితో ఆలోచించి తయారుచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యాసనుద్యాగం సుత్స్య పారిశ్రామికులకు అవసరమైన సప్లయిలను సబ్సిడీ రేట్లకు చేస్తున్నారు.

గూడూరు పింగాణీ ఫ్యాక్టరీ

ఆంధ్రరాష్ట్రంలో ఈ దిగువ రెండు పెద్దరకం పరిశ్రమలను ప్రభుత్వం నడుపుతున్నది. (1) ఆంధ్ర పేపర్ మిల్లులు, రాజమండ్రి. (2) గవర్నమెంటు పింగాణి పరిశ్రమ, గూడూరు.

ఈ మిల్లులలో ప్రస్తుతం అచ్చుకు తగిన కాగితం మాత్రమే తయారు చేయబడుతున్నది పరిశుభ్రమైన కాగితాన్ని వివిధ రకాలలో ఉత్పత్తి చేయడానికి, మొత్తం మీద కాగితం సామర్థ్యాన్ని పెంపొందించడానికి తగు ఏర్పాట్లు జరపడానికి 16,30,000 రూపాయల సొమ్మును ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యంత్ర పరికరాల సప్లయికోసం నూ ఢిల్లీలోని సప్లయి శాఖ డైరెక్టర్ జనరలుకు ఇండెంట్లు పంపబడినాయి ఈ మిల్లుల ప్రస్తుత ఉత్పాదన శక్తి రోజుకు 10 టన్నులు మాత్రమే ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో మిల్లుల ఉత్పాదన శక్తిని రోజుకు 10 నుంచి 20 టన్నుల దాకా పెంచాలని ప్రతిపాదించబడింది ఈ మిల్లుల విస్తరణ పథకం అమలుకు 175 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ పథకం ఇదివరకే తొలిపంచవర్ష ప్రణాళికలో చేర్చబడింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో కూడా ఈ పథకం అమలుపరచబడుతుంది.

ఈ ఫ్యాక్టరీలోని కొన్ని లోపాలను సరిదిద్దడానికి పరిశ్రమల, వాణిజ్య శాఖ డైరెక్టర్ 1951లో కొన్ని ప్రతిపాదనలను సమర్పించారు. ఆ ఫ్యాక్టరీని అభివృద్ధిపరచి లాభాలను పొందడానికి వీలైన వస్తువులను ఉత్పత్తి చేయాలని డైరెక్టర్ తన ప్రతిపాదనలలో సూచించారు. ఈ ఫాక్టరీలో ఎలెక్ట్రికల్ ఇన్సులేటర్ల ఉత్పత్తి ప్రారంభించాలని ఆయన ప్రధానంగా సూచించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. పెట్టుబడి క్రింద 8.39 లక్షల రూపాయలను, పాలనా ఖర్చు క్రింద 3.44 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది కూడా. దాదాపు 2,80,450 రూపాయల విలువగల యంత్రాల సప్లయి కోసం ఇదివరకే ఆర్డర్లు ఇవ్వబడినవి. కొన్ని యంత్రాలు దిగుమతి అయినవి. ఈ ఫ్యాక్టరీని అభివృద్ధిపరచి ఇన్సులేటర్ల ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల అభివృద్ధి చట్టం (1951) క్రింద లైసెన్సును పొందవలసి వున్నది అందుచేత లైసెన్సు కోసం దరఖాస్తు పంపబడింది. ఈ విషయంలో ప్రభుత్వ తీర్మానం కోసం ఎదురుచూడబడుతున్నది ఫ్యాక్టరీని విస్తరింపజేయ్యడానికి 18.98 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వెయ్యబడింది ఈ పథకం ప్రథమ పంచవర్ష ప్రణాళికలో చేర్చబడింది, ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో కూడా ఈ పథకం అమలుపరచబడుతుంది.

భారీ పరిశ్రమలు

రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రారంభించడంపైన, వాటిని అభివృద్ధి పరచడంపైన ఇప్పుడు ఇతోధికంగా దృష్టి కేంద్రీకరించబడుతున్నది 1954-55 సంవత్సరంలో ఆదోనిలో ఒక కొత్త స్పిన్నింగ్ మిలును, గుంటూరు జిల్లాలో ఒకటి, కృష్ణాజిల్లాలో ఒకటి మొత్తం రెండు పంచదార ఫాక్టరీలు. గుంటూరు జిల్లాలోని మాచర్లలో ఒకటి, కర్నూలుజిల్లాలోని పాణ్యంలో ఒకటి మొత్తం రెండుకొత్త సిమెంట్ ఫ్యాక్టరీలను, కృష్ణాతీనారి వద్ద ఒక ఎరువుల (సూపర్ ఫాస్ఫేట్) ఫ్యాక్టరీని ప్రారంభించడానికి, ప్రస్తుతం పని చేస్తున్న కొన్ని సిమెంట్, పంచదార ఫ్యాక్టరీలను విస్తృతం చేయడానికి ఇండియా ప్రభుత్వం లైసెన్సులను మంజూరు చేసింది. కడప జిల్లాలోని ఎర్రగుంటలో మరొక సిమెంట్ ఫ్యాక్టరీ సాపించబడబోతున్నది.

తాను తలపెటిన ఎరువుల ఫ్యాక్టరీలో ఒకదానిని విజయవాడ వద్ద స్థాపించ దలచినట్లు ఆంధ్ర ప్రభుత్వం ఇండియా ప్రభుత్వానికి తెలియపరచింది ఈ విషయంలో తుది నిర్ణయం కోసం అది నిరీక్షిస్తున్నది.

రాష్ట్రంలో చెరకుపండే కొన్ని ప్రాంతాలలో కొద్దిపాటి పంచదార ఫ్యాక్టరీలను స్థాపించడానికి గల అవకాశాలు పరిశీలించబడ్డాయి. ఈ సందర్భంలో చిత్తూరు, హిందూపూర్, పాలకొల్లు, చోడవరంలలో పంచదార ఫ్యాక్టరీలను ప్రారంభించడం విషయమై ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచిస్తున్నది.

చిన్న పరిశ్రమలు

ఆంధ్ర ప్రభుత్వం ఇండియా ప్రభుత్వానికి 21 ప్రణాళికలు సిఫారసు చేసింది. వీటి అమలుకు 29,94,895 రూపాయలు అమలు కాగలదని అంచనా వేయబడింది.

25,13,043 రూపాయలు వ్యయం కాగల 18 ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది 4,13,783 రూపాయలు గ్రాంటుగాను, 9,66,640 రూపాయలు అప్పుగాను కేంద్ర ప్రభుత్వం యివ్వగలదని ఆశించబడుతున్నది. ముడిసరుకు, మార్కెట్ సౌకర్యాలు మున్నగునవి, నిరుద్యోగ నివారణ సమస్య దృష్టిలో పెట్టుకొని పెక్కు ముఖ్యమైన చిన్నరకం పరిశ్రమలు గృహ పరిశ్రమలు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చబడినవి.

కుటీర పరిశ్రమలు

కేంద్రం సహాయంతో గృహ, కుటీర పరిశ్రమలను అభివృద్ధిపరచడం, ప్రోత్సహించడం ప్రభుత్వవిధానమై వున్నది నిరుద్యోగులకు, చాలినంత పనిలేనివారికి ముఖ్యంగా పల్లెలలోని వారికి ఉద్యోగవృత్తులు ఈ విధంగా కల్పించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది.

గృహ, కుటీరపరిశ్రమల తరగతి కిందకు రాగల అనేక ప్రణాళికలు ప్రారంభించబడినవి. ఇంకా అనేకం అఖిల భారత ఖాదీ, గృహ పరిశ్రమల బోర్డుకు, అఖిల భారత చేనేత బోర్డుకు లేదా వాణిజ్య పరిశ్రమల శాఖకు వాటి ఆమోదం నిమిత్తం పంపబడినవి.

గ్రామాలలోని కళాకారులకు పనిపాటలు చూపడానికై ప్రథమ పంచవర్ష ప్రణాళికలో చేరనేక కుటీర పరిశ్రమల ప్రణాళికలు అమలుపరచబడినవి.

...స్ట్ 31 వ తేదీ వరకు ఈ ప్రణాళికల మొత్తం వ్యయం 4,05,450 ... నిరుద్యోగం నిర్మూలించడానికి పెంచడానికి గృహ కుటీర పరిశ్రమలకు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తలపెటబడింది.

చేనేత పరిశ్రమ

దేశీయ పరిశ్రమలన్నిటిలోను చేనేత పెద్దది. ఆంధ్రరాష్ట్రంలో ఇది విస్తృతమైవున్నది. రాష్ట్రంలో 2,90,000 మగ్గాలు వుండడంనుంచి ఇంతకు పెక్కు ప్రజలు ఈ పరిశ్రమపై ఆధారపడి వుండడంనుంచి ఈ పరిశ్రమ ప్రాముఖ్యాన్ని గ్రహించవచ్చు.

చేనేతకులలో సుమారు 33 మంది సహకారసంఘాల క్రిందనే పని చేస్తున్నారు మార్కెట్లో గిరాకీని ఇమే నిపాటులు కల్పిస్తూ వుండే సహకార క్రిందనే పనిచేస్తూ వుంటారు సహకారసంఘాలు తమ ఉత్పత్తుల వున్నగుంటకు తక్కువగా ఖర్చుపెట్టి చేనేత పారిశ్రామికుల సహకారం రాష్ట్రంలోను, వెలుపల పెక్కు చోట్లు చేసిన ఎంపోరియముల ద్వారా అమ్మకం సాగిస్తూ వుంటారు ఆటి ఆధ్వర్యంలో పని చేసే నేతపనుల సిరిగలు కొంత మేలుగా ... రాష్ట్రంలో ప్రభుత్వ రవాణ వసతులు ప్రస్తుతం రాష్ట్రంలో శాఖలను, రాష్ట్రం వెలుపల నాత్రయశాలలను నడిపిస్తూ వుంది.

1955-56 సంవత్సరంలో 1,38,54,000 రూపాయల ... మంజూరుచేసే ... రాష్ట్ర ప్రభుత్వం ఆలిండియా ... ఈ పథకాలు చేనేత పరిశ్రమలోని పేదలకు ... పరిస్థితిని ... చేనేత పారిశ్రామికుల ... పరిశ్రమను అభివృద్ధి చెయ్యడం లక్ష్యం.

రాష్ట్రంలో నూలు కొనుగోలు దారులకు ఖరీదులో ముఖ్యంగా పద్ధతి 1954 ఏప్రిల్ నుంచి అమలుపరచబడి. రెండు రూపాయలు అంతకుమించిన విలువగల వస్త్రాలు కొంటే రూపాయకు ... ముదరా ... 1953-54 లో వెలసిన అమ్మకం 2,000 రూపాయల నుంచి 1954 లో 12,57,000 కు పెరిగింది. అందువల్ల ముదరా పద్ధతి ఉత్పత్తిలో గిరాకీ పెంచి, నేత పారిశ్రామికులకు పనిపాటు కల్పించింది.

అక్టోబర్ 1

ప్లానింగ్ మంత్రి సందేశం

...గ్ శాఖ మంత్రి శ్రీ కళా వెంకటరావు ఈ క్రింది సందేశం పంపారు:

"...ధ్ర రాష్ట్రావతరణ జరిగి రెండు సంవత్సరాలు పూర్తి అయినవి.

...కీయంగా చూసినచో రాష్ట్ర ప్రభుత్వ... రపడినదని చెప్పవచ్చు. ఈలోప ...లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ...వ్య పక్షాలు ఏక పక్షంగా ఏర్పడి అఖండ విజయం గాంచినవి. ... దరిమిలాను జరిగిన ఉప ఎన్నికల్లో ...గ్రెసు అభ్యర్థులే గెలిచారు. ఈ కమ్యూనిస్టుల పరాజయం ... అభివృద్ధికి సహాయకారి కాగలదు ... పంచవర్ష ప్రణాళిక సగంభాగం ... రాకముందే పూర్తిఅయింది ... గత రెండు ఏండ్లలోను, ప్రత్యే... పారుదల, విద్యుచ్ఛక్తి ప్రణాళి... ...ందుకు పోయినవి.

...గు భవిష్యత్తులో రెండవ పంచ... ఆవిర్భవింపనున్నది. మన ... కోట్ల రూపాయలు దరిదాపున ... వున్నది. మన బీదయగు ...లో పురోభివృద్ధికొరకు ఆంధ్ర ... సహకారం, తోడ్పాటులతో ... ఆర్థిక వసతులను సాధించి ... సంక్షేమ రాజ్య భాగంగా చేయుట ...

...ను, సేవాప్రియులను ఉత్సాహవర్లు ఆంధ్రులు తమ ధర్మ నిర్వహణయందురని ఆశించుచున్నాము."

ఆంధ్రదేశ డిస్ట్రిబ్యూటర్స్:
ఆక్మి ట్రేడింగ్ ఏజన్సీ
విజయవాడ.

డీసెల్ &
ఎలెక్ట్రిక్ వెల్డింగ్ సెట్లు
300 అండ్ 400
ఆంపియర్స్ కెపాసిటీ
స్టాకు వద్ద అమ్మకము
UNITED INDIA ENGINEERING CO.,
76, Old Custom House Road.
Fort, Bombay-1.
జాబులు ఇంగ్లీషులో వ్రాయండి

తడాని
ప్రథమ చికిత్స పెట్టెలు
అన్ని అవసరములకు పనికివచ్చును.
ధరలు రు. 6-8 నుండి రు. 72-8 వరకు కలవు.
తయారు చేసినవారు:
జె. తడాని అండ్ కో
16 బ్రాడ్వే, మద్రాసు-1.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షిక దినాన
మా మనఃపూర్వకాభినందనలు
గౌరవనీయులైన మా ఏజంటు, స్టాకిస్టులు, ఖాతాదారులకు అందరకు
TRADE MARK N.H.M
రిజిస్టర్ నం. 143200
ది న్యూ హొజైరీ మాన్యుఫాక్చరర్స్
హైక్లాసు బనియన్ ఉత్పత్తిదారులు
పోస్టుబాక్సు 37 :: ఫోన్ 208
తంతి: "NEW HOSIERY"
తిరుప్పూర్, దక్షిణ రైల్వే

దీపావళికి బాణసంచా
అమ్మకానికి సిద్ధంగా వున్నవి. నిరపాయమైన, శ్రేష్ఠమైన రకాలు!!
★ స్టాండర్డ్ స్పార్క్లర్లు!! ★ రెడ్ ఫోర్ట్ టపాకాయ రకాలు!!
★ దీపావళి రంగుల నిప్పుపెట్టెలు! ★ పీకాక్ బ్రాండ్!!
మా కేప్ ఉకులు కొని వాడండి
ఆధునిక బాణాసంచా సరుకులు నూటికి మించిన రకాలు మా వద్ద దొరకును


తయారు చేయువారు:
స్టాండర్డ్ ఫైర్ వర్క్సు ఇండస్ట్రీస్
ఫోన్: 57
పో. బాక్సు 32 } శివకాశి, (దక్షిణ ఇండియా)
సేల్సు డిపో 14-B, ఆండర్సన్ వీధి, మద్రాసు
దాదా మంజిల్ 67/69 మహమ్మదాలీ వీధి, బొంబాయి-3

అభినందనలు
ఈ శుభ సమయమున మా అభిమానులకు అభినందనల నందజేయుచు వారికి సుఖ సంపదలు కలుగు గాక యని కోరుచున్నాము.

మెసర్స్ సయ్యద్ ఖాదర్
(స్థాపితము: 1910)
టాజ్ మహల్ బ్రాండ్ జాడి అండ్ సాదా బీడీలు
తయారు చేయువారు.
పో. బా. నం. 1154
వాషర్మన్ పేట — మద్రాసు-21.

రక్షణభాగ్యం!
ఉచితం! ఇదే! కావలెనా?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను
రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?

ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షణ పొందెదవు
"నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను." నా యొద్దకు "రా" అంటున్నాడు యేసు. ఆయన యొద్దకు
వస్తావా?
ఎక్కువ తెలిసికొనగోరువారు "జీవిత ప్రకాశ్ బడి, రామాయపట్టణం, నెల్లూరు జిల్లా" యనే అడ్రసుకు వ్రాసి తెలిసికోనండి.

"నాగార్జున సాగర్" ప్రాజెక్టు నిర్మాతలు

చీఫ్ ఇంజనీర్‌గా జాఫర్ అలీ, ఆర్థిక సలహాదారుగా సక్సేనా, కార్యదర్శిగా మలిరెడ్డిగార్ల నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 29— నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుగా మిస్టర్ జాఫర్ అలీ (హైదరాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీరు) ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్సు ఆఫీసరుగా శ్రీ సక్సేనా (రిటైర్డ్ ఆంధ్రా అకౌంటెంట్ జనరల్), కార్యదర్శిగా శ్రీ మలిరెడ్డిగారిని నియమించాలని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కంట్రోల్ బోర్డు వారు నేడు నిర్ణయించారు.

ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఆంధ్రా డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీ ఎస్. చక్రవర్తి గారు నియమించబడిన సంగతి పాఠకులకు విదితమే.

122 కోట్ల రూపాయలు ఖర్చుకాగల ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు అధికారరీత్యా ప్రారంభోత్సవాన్ని ప్రధాని నెహ్రూ డిసెంబర్ నెల ప్రారంభంలో జరుపగలరని తెలుస్తున్నది కూడా.

నాగార్జున సాగర్ కంట్రోల్ బోర్డు మొదటి సమావేశం, ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి అధ్యక్షతను నేడిచ్చట జరిగింది. హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు, ఆర్థిక మంత్రి శ్రీ వినాయకరావ్ విద్యాలంకార్, పబ్లిక్ వర్క్సు మంత్రి డాక్టర్ జి. ఎస్. మేల్కోటేగార్లు, ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, విద్యుచ్ఛక్తిశాఖ మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, పబ్లిక్ వర్క్సుశాఖ కార్యదర్శులు, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ శ్రీ ఎస్. చక్రవర్తి, కేంద్ర జల విద్యుచ్ఛక్తి శాఖ ప్రతినిధి శ్రీ భార్గవగార్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రాజెక్టు ప్రాంతానికి రైలు రోడ్డుమార్గాలు వాటికి సంబంధించిన వంతెనల నిర్మాణాన్ని త్వరితంచేయడం, అక్కడ పనిచేసే సిబ్బందికి కట్టడాలు కట్టడానికి సంబంధించిన సమస్యలపై నేటి సమావేశంలో చర్చలు జరిగినవి.

ఈనాములు

(9 వ పేజీ తరువాయి)

లెట్లాటిపై నా తరతరాలుగా అనుభవంలోవున్న ఈనాం రైతుల హక్కులను తిరిగి వారికి సంక్రమింప చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వున్నది. ఇది అనేక కారణాలవల్ల అత్యవసరంగా జరుగవలసివుంది. 1936 ఎస్టేటు ల్యాండు (మూడవ సవరణ) చట్టము అమలుకాగానే రైతులు తమకు భూమిపైగల స్వంతహక్కులు ప్రభుత్వం గుర్తించినదన్న విశ్వాసంతో ప్రభుత్వం నుండి తమకు రక్షణ లభించగలదని ఆశించారు. రైతు లావిధంగా ఆశాభావంతో వుండగా ఆకస్మికంగా ఈ అసంతృప్తికర పరిస్థితులు ఏర్పడి దురదృష్ట పరిణామాలకు దారితీశాయి. న్యాయస్థానాలు సృష్టించిన వివాదాస్పద వ్యాఖ్యానాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులకు రైతులు తలఒగ్గవలసినదేనా? రైతులను ప్రస్తుత దుస్థితినుండి సముద్ధరించవలసిన బాధ్యతను గుర్తించి ప్రభుత్వం తగు చర్య గైకొననిపోతే పరిణామాలే రూపం దాల్చగలవో వూహించటం కష్టం.

సూచనలు

పరిస్థితుల దృష్ట్యా ఈ క్రింది విషయాలను యెంకోద్యక్షేత్రం దృష్టినుండి కూడా యోచించాలి. రైతులయొక్క ప్రతిపత్తి అస్తవ్యస్తంగా వున్నంతకాలం ప్రభుత్వం తలపెట్టిన వ్యవసాయాభివృద్ధి ప్రణాళికలు సఫలీకృతం కానేరవు. వ్యవసాయ పథకాలు జయప్రదం కావాలంటే ప్రస్తుత న్యాయస్థానాల తీర్పులు అతిమోదించి వ్యవసాయదార్ల స్థితిని చక్కదిద్దాలి. దానికి ప్రాతిపదికగా వారి వృత్తి సుస్థిరం కావాలి. దున్నేవారే భూమికి యజమానులనే భావాన్ని విశ్వాసాన్ని వారిలో పెంపొందించక పోతే వారు వ్యవసాయం గూర్చి శ్రద్ధ వహించరు. ఎరువులు వేసి సారవంతం చేయటం, మరమ్మతులు మొదలగు విషయాలపట్ల నిర్లిప్తత ప్రదర్శిస్తారు. బాధ్యత తమది కాదని తప్పించుకుంటారు. అందువల్ల కౌలుదార్ల ప్రతిపత్తిని శాశ్వతంగా సంస్కరించి సుస్థిరం చేయగల శాసనాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరం.

అయితే ఈ సంస్కరణల వ్యాపార వ్యవహారాలను కూడా మనం ప్రభుత్వానికి సూచించడంలో తప్పులేదు. మద్రాసు ఎస్టేట్ ల్యాండు ఆక్టులోని సెక్షన్ 3 (2) డి నిర్వచనానికి సవరణ ప్రతిపాదించాలి. ఈ సవరణ అన్ని ఈనాం గ్రామాలను ఎస్టేటుగా పరిగణించేదిగా వుండాలి. గ్రామం ఏకపట్టా గ్రామము అవునా కాదా అన్న సమస్యే వుత్పన్నం కారాదు. సామాజిక విధుల గూర్చి ప్రత్యేకించబడిన భూములున్నా ఒకటికి మించిన పటాలున్నా ఈనాములన్నీ ఎస్టేటుగా నిర్నిబంధంగా నిర్వచింపబడాలి. 1802 నాటి 31 వ రెగ్యులేషన్ ప్రకారం ఈనాము రిజిస్టర్లలో నమోదుకాబడిన ఈనాము గ్రామాలన్నిటినీ ఈనాం గ్రామాలుగా పరిగణించాలి. ఈ అవకాశాన్ని కల్పించటానికి ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 3 (2) డి. పూర్తిగా తొలగించి యీ దిగువ క్లాజు చేర్చాలి.

"1802 వ సంవత్సరపు 31 రెగ్యులేషన్ ప్రకారం తయారు కాబడిన ఈ రిజిస్టరులో బ్రిటిష్ ప్రభుత్వంచే నమోదు కాబడిన అన్ని ఈనాము గ్రామాలు ఎస్టేట్లుగా పరిగణించబడును."

ఈ స్వల్పమైనమార్పు, యింత బ్రహ్మాండమైన సమస్యను సులభసాధ్యం చేస్తుంది.

రెండవది, దరిమిలా ఈనాములపై చెలరేగిన వివాదం. శాశ్వత నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడిన తరువాతగాని ముందుగాని ఏర్పడిన ఈనాములన్నీ ఎస్టేట్లుగా పరిగణిస్తూ పైన సూచించిన క్లాజులో చేర్చాలి.

మూడవది, ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 3 (2) డికి ప్రతిపాదింపబడిన సవరణలో "గుర్తించదగిన భాగం" అనే పదం సందిగ్ధంగా వున్నది. గ్రామాలలో పదియెకరాలకు పైబడివున్న అన్ని ఈనాములు యెస్టేట్లుగా పరిగణింపబడతాయని స్పష్టంగా యీ సవరణలో ప్రకటించాలి.

ఈ మార్పులకు యేవిధమైన అభ్యంతరము వుండబోదు. ఈ విధమైన సంస్కరణ రైతుల్లో ప్రభుత్వంపట్ల భక్తి ప్రపత్తులను పెంపొందించగలదు. ఈనాందార్లకు కూడా యిందువల్ల కలిగే నష్ట మేమీలేదు. ఇదివరకే కోల్పోయిన హక్కులు యిందువల్ల భంగపడతాయి. రాజ్యాంగ విరుద్ధమైనదిగాని నష్టపరిహారం యివ్వవలసిన పరిస్థితిగాని ఏర్పడుతుందన్న ఆలోచనకే తావులేదు.

పైగా యీ సవరణ దేశంలో [illegible] నెలకొల్పే వ్యవసాయాభివృద్ధికి దోహదమిస్తుంది కాన పైన సూచించిన సవరణను బిలు రూపంలో శాసనసభ ప్రస్తుత సమావేశంలోనే ప్రవేశపెట్టి రైతులపై అభ్యుదయ కారకమైన చట్టంగా దానిని [illegible] కోరుతున్నాను. అంతేకాక యీ సవరణ విధం అమలు జరిగేలోగా ప్రస్తుత కోర్టులలో వున్న కేసుల విషయంలో [illegible] దావాలన్నిటిపైనా [illegible] డిక్రీలు, అమలు, అప్పీళ్లు [illegible] చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

దక్షిణాఫ్రికాలో తిరిగి పోలీసుల దాడులు

కాంగ్రెస్ సంస్థల తీవ్ర విమర్శ

జోహాన్స్‌బర్గ్, సెప్టెంబర్ 28— దక్షిణాఫ్రికా ప్రభుత్వం పట్ల విద్రోహకరమైన సాక్ష్యాధారాలకోసం, కమ్యూనిజం నిర్మూలన చట్టం ఉల్లంఘన నిదర్శనలకోసం పోలీసులు రెండవ రోజున కూడా పెద్ద ఎత్తున సోదాలు సాగించడంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, దక్షిణాఫ్రికా భారతీయ కాంగ్రెస్ యూనియన్ పోలీస్ రాజ్య స్థాపన ప్రయత్నాన్నే యీ చర్యలు సూచిస్తున్నవని తీవ్రంగా విమర్శించాయి.

ప్రభుత్వానికి న్యాయబద్ధమైన ప్రతిపక్ష కార్యకలాపాలను నిర్వర్తించే హక్కులను నిర్మూలించడమే ఈ చర్యల లక్ష్యంగా కనిపిస్తుందనీ, ప్రభుత్వ వ్యతిరేక చర్యలనీ, కుట్ర అనీ, ప్రదారమనీ వృథా ఆరోపణలు చెయ్యడం ఫాసిస్ట్ రిపబ్లిక్ స్థాపనకు నేషనలిస్టులు సంకల్పించుకొని వుండడమే కారణమని ఈ సంస్థలు అన్నవి.

డాక్టర్ దాదూ, డాక్టర్ జి. ఎం. నాయకర్ వంటి ట్రాన్స్‌వాల్ భారతీయ కాంగ్రెస్ ప్రముఖులు సహా యూనియన్ అంతటా 60 మంది భారతీయుల గృహాలు సోదా చెయ్యబడినవని ట్రాన్స్‌వాల్ భారతీయ కాంగ్రెస్ అన్నది.

నేడు ముఖ్యంగా ఆఫ్రికనుల యిళ్ళే సోదా చెయ్యబడ్డాయి.

పెక్కు వ్యక్తుల యిళ్ళ నుంచి పత్రాలతో పాటు వారి అంతరంగిక లేఖలను కుర్చీలు, బల్లలు, నెక్‌టైలు మున్నగు వాటిని కూడా పోలీసులు నేటి దాడులలో తీసుకు పోయారని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉద్యోగి ఒకరు అన్నారు.

విపణివీధి

నవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 30—

అమ్మకం ధర	రు	అ	పై
నవరం చిల్లరధర	61	14	1
పాట్లా బంగారం	96	6	0
మూసా బంగారం	93	8	0
వెండి వంద తులాలు	171	8	0
వెండి తులం 1-8	1	12	0

వేరు సెనగ గింజలు

(531 పౌనులు)	104 105-0-0
వేరుసెనగనూనె బజారు ధర —	
ఎస్. ఎస్. ఎ. రెడీ	197— 198-0-0
ఆముదం 500 తిరుపత్తూరు	165-0-0
సెలమ్ లోటని, స్పైన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)	14-0-0
కొబ్బరినూనె కొలంబో 37½ బాండ్	
రాజా బ్రేండ్	25 12-9
ఎం. ఎస్. బ్రేండ్	26-0-9

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-12-3
నైజాం (228 పౌనులు)	86-2-9 86-8-0
సామల్‌కోట (2 కట్స్)	85- 8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, సెప్టెంబర్ 30—

అమ్మకం వన్నెతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	168	4	6
నవరను	62	0	0

ఆదోని మార్కెట్

ఆదోని, సెప్టెంబర్ 30— వేరుసెనగ పప్పు రెడీ 99-0-0; నూనె రు. 9- 2-3; పిండి 164-0-0; కాయ పీనట్స్ రు. 3- 9-3 కోం మండలీ రు. 3-15-0.

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 29—

నేటి ఓపెనింగ్	—	32 83
నేటి క్లోజింగ్	—	32 80

1955 అక్టోబర్ 1, శనివారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద శుద్ధ పూర్ణిమ

పూర్ణిమ రా॥ 1-11 గంటలవరకు

ఉత్తరాభాద్ర రా॥ 4-51 గంటలవరకు

వర్జ్యం: పా॥ 2-28 నుంచి 3-4 గం॥వరకు

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం నాడు అనధికార తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో గవర్నమెంట్ అనుమతుల నిర్వహణ లోపభూయిష్ఠంగా వున్నదని సభ్యులు విమర్శించారు.

కాశీ జిల్లాలోని పియాంస్టలని గ్రామాన్ని కుష్ఠు వ్యాధి ప్రబలి వున్న ప్రాంతంగా అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

ఈ శుభసమయమున మా శుభాకాంక్షలు!

[illegible]ంకర్ రేడియోలు

నాణ్యమెరిగి కొనగోరువారు యెంచుకొనుటకు ఎన్నో రకముల రేడియోలు


METEOR

6 వాల్వులు—5 బాండ్‌లు—వాల్‌నట్ కేబినెట్—లౌడ్‌స్పీకర్, పిక్‌అప్ సౌకర్యములు— కన్నులపల్ల సులభమైన ట్యూనింగు. ధర: రు.


VICTOR

6 వాల్వులు—8 బాండ్‌లు—వాల్‌నట్ కేబినెట్—లౌడ్‌స్పీకర్, పిక్‌అప్ సౌకర్యములు— మ్యాజిక్ కన్నువల్ల సులభమైన ట్యూనింగు. ధర: రు. 350/-


MARVEL

5 వాల్వులు—3 బాండ్‌లు—అందమైన కేబినెట్—లౌడ్‌స్పీకర్, పిక్‌అప్ సౌకర్య: ధర: రు


CON

5 వాల్వులు—3 బాండ్‌లు—అందమైన వాల్‌నట్ కేబినెట్—లౌడ్‌స్పీకర్, పిక్‌అప్ సౌకర్యములు. ధర: రు. 275/-


POPULAR

5 వాల్వులు—3 బాండ్‌లు—అందమైన కేబినెట్—(ధర స్వల్పమైనను, అన్ని నుండి వినవచ్చును.) ధర: /-

పై నుదహరించిన అన్ని సెట్లు A.C. [illegible], & డ్రై బ్యాటరీలను. తయారు చేయువారు: ఇండియన్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, ఖండవల్లు.
ఆంధ్రకు సోలో ఏజంట్లు: టెరిటోరియల్ ఏజన్సీ
పి. బి. నెం. 373 విజయవాడ-2

డీలర్లు: 1 స్టార్ మూవిటోన్ లిమిటెడ్, విజయవాడ-2; & కో., విజయవాడ-1; 3. ప్రభాత్ బైండింగ్ వర్క్సు, తెనాలి; 4 నేషనల్ కంపెనీ, చీరాల; 5. శ్యామప్రసాద్ రేడియోహౌస్, ఒంగోలు; 6. బి. వెంకటాద్రి; 7. సౌండ్ అండ్ లైట్ కంపెనీ, నెల్లూరు; 8. నేషనల్ మ్యూజికలీరు & కాళహస్తి; 9 యునైటెడ్ ఏజెన్సీస్, మదనపల్లి; 10 నేషనల్ రేడియో, కడప; 11. చెరియప్ప ట్రేడ్స్ అండ్ కంపెనీ, అనంతపురం; 12. [illegible] కంపెనీ, నంద్యాల; 13. సౌండ్ హౌస్, పాలకొల్లు; 14. శ్రీనారాడ్ కో., రాజమండ్రి; 15. ఆంధ్ర రేడియో అండ్ ఎలక్ట్రికల్ మార్ట్, కాకినాడ; శ్రీ సీతారామ జనరల్ రేడియో అండ్ ఎలక్ట్రికల్ స్టోర్సు, రాజోలు; [illegible] ఎలక్ట్రికల్ స్టోర్సు, యలమంచిలి; 18 ఇంటర్ నేషనల్ రేడియో కా., విశాఖపట్నం; 19. A. V. B. S. శాస్త్రి, విజయనగరం; 20. పి. కనకరావు సన్స్, ఇచ్చాపురం.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున మా హృదయపూర్వక అభినందనలు
మా సేల్సు డిపోలు ఆంధ్రదేశమంతట గలవు

దృఢమైన తెల్లని పుల్లలు
గ్యారంటీ మందుతో తయారు కాబడినవి

పులితల మార్కు
అగ్గిపెట్టెలనే ఎల్లప్పుడూ వాడండి

తయారుచేయువారు: 1. ఈస్టరన్ మ్యాచ్ కంపెనీ, తిరుమంగుధురిజిల్లా.
2. ఆనందా మ్యాచ్ కంపెనీ, తిరుమంగుధురిజిల్లా.

గర్భిణి

మీకు ఆరోగ్యమైన శిశువు కలగాలంటే, గర్భధారణ [illegible] తల్లిని జాగ్రతగా చూడండి. అందుకే గర్భిణి ఉద్దేశింపబడి, గర్భధారణం తొలిమాసంనుంచే గర్భిణి యిస్తుండాలి.
అందరు కెమిస్టులవద్ద 6 ఔన్సుల సీసాలలో మాత్రమే లభించును.
THE GARBHANI LABORATORIE
MADRAS - 23.

దేశము కాలము



"గ్యారంటీ ఎంతకాలము?"

గడియారంగలవారు ఒక సంవత్సరంలో, తమ గడియారము తయారుకందు ఎట్టి లోపములైననూ గలిగియున్నదా లేదా అని కనుగొనుటకు కావలసినంత వ్యవధిని గలిగి యుందురు.

కాబట్టి, ఎక్కువ దీర్ఘకాల గ్యారంటీ అనవసరమైనది, మరి ఒక వ్యాపారి దీర్ఘకాల గ్యారంటీతో మీకు గడియారమును అమ్మ జూపినట్లయితే, జ్ఞాపకముంచు కొండి, దీర్ఘగ్యారంటీకాలం గడియారము యొక్క నాణ్యతను ధృవ పర్చదు.

శ్రేష్ఠమైన స్విస్ గడియారములు ఒక్క సంవత్సరమునకు గ్యారంటీ యివ్వబడినవి.


ఇది జ్యూయెల్డ్ లివర్

రోజుకు 4,32,000 సార్లు [illegible] లివర్, హేమర్‌లున్న ఎస్కేప్ చక్రపు పళ్లను తాకును. ప్రతిదాని తలపైనా ఒక జ్యూయెల్ వుంటేనే హేమర్లు కొనలు పలునంవత్సరములు అరుగకుండా యుండును. స్థిరమైన కచ్చితము కొరకు, జ్యూయెల్స్ ఎప్పటున్నా. ఇవి యుక్తమైనవి, రెండు జ్యూయెల్స్ అర్పుట యందుట ముఖ్యావసరమైయున్నది.

స్విస్ జ్యూయెల్డ్-లివర్ గడియారమే మీ డబ్బుకు ఉత్తమ విలువ నిచ్చును.

స్విట్జర్లాండు గడియారము తయారించువారు
FHI-20-TEL

టైర్‌సోల్సు
ప్రకటన
1వ తారీఖు అక్టోబర్ 1955 మొదలు తమ క్రొత్త ఫ్యాక్టరీ ప్రారంభింపబడినదని.
విజయవాడలో

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'టైర్ సోల్స్ సేవ' పురోగమనములో మరొక ముందంజ!

1942 సం॥న ఇండియాలో ప్రవేశపెట్టబడినది మొదలు, లకలాది టైర్లకు నేటి వరకు టైర్ సోల్స్ ట్రేడ్ భాగములు అమర్చబడినవి.
రికండీషనింగు పద్ధతిలో సాంకేతికముగా ఉత్తమమైనదిగాను, అత్యంతాధునికమైనదిగాను నేటికి కూడా టైర్ సోల్స్ వుంటూన్నప్పటికిన్ని, భారతదేశ శీతోష్ణముల కనుగుణముగా పరీకింపబడి, పరిష్కరింప బడినవి.
నాణ్యమునకు, నమ్మకమునకు, టైర్ సోల్స్ ట్రేడ్ భాగములనే విస్పష్టముగా కోరి,

క్రొత్త టైర్ మైలేజిని మరల పొందండి.

స్టేన్స్ మోటార్స్ (సౌత్ ఇండియా) లిమిటెడ్.,
టైర్-సోల్స్ డిపార్టుమెంట్.
పోస్టు బాక్సు నెం. 132, విజయవాడ-1.
ఫ్యాక్టరీలు:- కలకత్తా - మద్రాసు - కోయంబత్తూరు (హెడ్ ఆఫీస్) - కొట్టాయం,- మరియు అసోసియేటెడ్ ఫ్యాక్టరీలు - బెంగుళూరు - బొంబాయి - ఢిల్లీ - జలంధర్.



చెకొస్లొవేకియాతో ఈజిప్టు ఆయుధాల బేరం

మధ్యప్రాచ్యంలో విషమ పరిస్థితి ఏర్పడవచ్చునని బ్రిటన్ ఆందోళన

లండన్ సెప్టెంబర్ 29 — రష్యా, చెకొస్లొవేకియాల నుంచి ఆయుధాలను కొనడానికి ఈజిప్షియన్ ప్రభుత్వం చేసుకొన్న నిర్ణయంపట్ల తాము తీవ్ర వైఖరిని వహించగలమని కర్నల్ నాజర్ ప్రభుత్వానికి బ్రిటన్ తెలియజేయనున్నట్లు నేడు అధికార పూర్వకంగా ప్రకటించబడింది.

ఈ ఆయుధాల క్రయం మధ్యప్రాచ్య దేశాలలో ఆయుధాల నిల్వవిషయంలో ప్రమాదకర పరిస్థితికి దారి తీయగలదని బ్రిటన్ భావిస్తున్నట్లు ఈజిప్టుకు తెలియజేయవలసిందిగా కయిరోలోని బ్రిటిష్ రాయబారికి ఆదేశించబడింది కూడా.

బ్రిటన్ అభిప్రాయాన్ని ఈజిప్షియన్ ప్రభుత్వానికి కయిరోలోని బ్రిటిష్ రాయబారి వివరించడం, తమ ఉపవిదేశాంగమంత్రి మిస్టర్ జార్జి అలెన్‌ను అమెరికా మధ్యప్రాచ్యానికి పంపడం, సోవియట్ విదేశాంగ మంత్రి మిస్టర్ మొలటాఫ్‌తో బ్రిటిష్ విదేశాంగమంత్రి మిస్టర్ హెరాల్డ్ మాక్మిలన్ నిన్న న్యూయార్కులో సంభాషించడం-ఇవి అన్నీ గత మంగళవారంనాడు న్యూయార్కులో పాశ్చాత్య రాజ్యాల విదేశాంగ మంత్రులు జరిపిన చర్చల ఫలితంగా భావించవచ్చునని, జరుగుతున్నవనే బ్రిటిష్ విదేశాంగకార్యాలయ ప్రతినిధి అన్నారు.

ఇదే సమయంలో మంగళవారంనాటి రాత్రి ఈజిప్టు ప్రధాని కర్నల్ నాజర్ చేసిన ప్రసంగం చాలా ముఖ్యమైనదని, ఈ సంవత్సరంలో ఇంతవరకు చేసిన ప్రసంగాలలో అతి ముఖ్యమైనదని కయిరోలోని బ్రిటిష్ వర్గాలవారు భావిస్తున్నారు.

చెకొస్లొవేకియా నుంచి తెప్పించుకోనున్న ఆయుధాల ఉపయోగంలో ఈజిప్షియన్ సైన్యానికి శిక్షణ ఇచ్చే నిమిత్తం సోవియట్ టెక్నీషియన్లు ఈజిప్టుకు రావడంతో ఉత్పన్నం కాగల పరిస్థితి గురించి బ్రిటిష్ పరిశీలకులు ఆందోళన పడుతున్నారు.

ఆంగ్లో-ఈజిప్షియన్ ఒడంబడిక ప్రకారం వచ్చే ఏడు సంవత్సరాలు సూయజ్ మండలంలోని బ్రహ్మాండమైన టాంకులు, శతఘ్ని సావరాలను బ్రిటిష్ నిపుణులే కాపాడవలసివున్న పరిస్థితిలో సోవియట్ నిపుణులు సూయజ్ మండలంలోనే నివసించవలసివస్తే పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చునని వీరు భయపడుతున్నారు.

చెకొస్లొవేకియానుంచి ఈజిప్టు ఆయుధాలు ఖరీదు చెయ్యడం ఫలితంగా ముందు టర్కీ-ఇరాక్ ఒడంబడిక పట్ల ఈజిప్టు, సౌదీ అరేబియా, సిరియాల వైఖరి తీవ్రం కావచ్చునని అనుకొంటున్నారు. టర్కీ-ఇరాక్ ఒడంబడిక పట్ల ముఖ్యంగా ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఇప్పటికి విముఖంగానే వున్నవి.

అరబ్ రాజకీయాలలో కొత్త ఘట్టం ఏర్పడవచ్చు

ఇజ్రాయెలుకు, ఇతర అరబ్ రాజ్యాలు-ముఖ్యంగా ఇరాకుకు అధికార ప్రాబల్యం హెచ్చకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా వున్న అరబ్ రాజకీయాలలో కొత్త ఘట్టం ఏర్పడవచ్చునని యిక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అలెన్ మధ్యప్రాచ్య సందర్శనపై డల్లెస్ వ్యాఖ్య

మధ్యప్రాచ్యానికి విదేశాంగ ఉపమంత్రి అలెన్ ఆకస్మిక ప్రయాణం 'మామూలు ప్రయాణమే'నని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ నేడు వాషింగ్టన్‌లో పత్రికా విలేకరులతో అన్నారు.

"ఆయన అక్కడ తొమ్మిది మాసాలుగా లేరు పైగా ఆ ప్రాంతంలో యిప్పుడు చిక్కులు కూడా ఏర్పడి వున్నవి" అని మిస్టర్ డల్లెస్ అన్నారు.

మధ్యప్రాచ్యంలో ఆయుధాల నిల్వ చేయడం విషయమై రష్యా, అమెరికాల మధ్య పోటీ ఏర్పడగలదా అని పత్రికా విలేకరులు ప్రశ్నించగా ఈజిప్టు కొనే ఆయుధాల రకాలపైన, పరిమితిపైన, ఇజ్రాయెలీ కూడా ఆయుధాలు కొనదలిస్తే, మానడమో నిర్ణయించుకోవడంపైన తన అభిప్రాయం ఆధారపడి వుండగలదని మిస్టర్ డల్లెస్ అన్నారు.

"భూదాన సహయోగసమితి"

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29—ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు నెలకొల్పిన భూదాన ఉపసంఘాలను "భూదాన సహయోగ సమితులు" అని వ్యవహరించవలసిందిగా సూచిస్తూ ప్రదేశ్ కాంగ్రెసు సంఘాలకు కాంగ్రెసు కార్యదర్శి శ్రీమన్నారాయణ్ నేడొక సర్క్యులర్ పంపారు.

భూదానోద్యమం విషయంలో కాంగ్రెసు సంఘాలకు, భూదాన సమితులకు సహకారాన్ని సాధ్యమైనంతి ఎక్కువ చేయడానికిగల మార్గాలను గురించి చర్చించడానికై తను ఇటీవల ఆచార్య భావేను కలుసుకున్నపుడు ఈ సూచనను ఆచార్య భావే చేసినారని కూడా ఈ సర్క్యులర్‌లో కాంగ్రెసు కార్యదర్శి పేర్కొన్నారు.

వర్గపోరాటం

ఇండియాలో అవసరంలేదని ఇండియా కార్మికమంత్రి వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 — యువజన దళాల విద్యార్థులకు పదు రోజులపాటు శిక్షణ ఇవ్వడానికై ఇక్కడ ఏర్పాటు చేయబడిన శిబిరంలో ఇండియా ప్రభుత్వం కార్మికమంత్రి ఖండూభాయ్ దేశాయ్ ఉపన్యసిస్తూ ఇండియాలో వర్గపోరాటానికి ప్రాతిపదికలేదన్నారు.

దేశంలో ప్రజలను పీడించి, కేపిటలిజమును నెలకొల్పే జమీందారులు, సంస్థానాధిపతులు అప్పుడే తొలగించబడినారని, ఇలా వ్యక్తి స్వభావ అంతరించడంవల్ల కేపిటలిజమ్ వృద్ధిపొందే అవకాశం పోయిందని అన్నారు.

వర్గ వైరుధ్యాన్ని పెంపొందించడంలో కాంగ్రెసుకు విశ్వాసం లేదని అన్నారు. గాంధేయ సిద్ధాంతాల దృష్ట్యా కార్మికులకు, యజమానులకు మధ్య ఎలాటి వైరుధ్యం లేదని, ఆ రెండు వర్గాలవారు ధర్మకర్తలేనని, అందుచేత ప్రజాశ్రేయస్సుకై ఆ రెండు వర్గాలవారు వారివారి విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలని గాంధీజీ ఆశయమని కూడా శ్రీ ఖండూభాయ్ దేశాయ్ అన్నారు.

అలహాబాదు విద్యార్థుల ఆందోళన ఫలితంగా ఒకనెల రోజులవరకు అలహాబాద యూనివర్సిటీకి సెలవులివ్వబడినట్లు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రకటించారు.

ఇండియా, చైనాల స్నేహాభివృద్ధి

శ్రీ రాఘవన్ చేసిన కృషికి చౌ ఎన్-లై ప్రశంస

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 —ఇండియా చైనాలమైత్రి వర్థిల్లడానికి విశేషంగా దోహదం చేసిన పెకింగ్‌లోని ఇండియా రాయబారి శ్రీ ఎన్. రాఘవన్ ఇప్పుడు ఆయన కివ్వబడిన కొత్త పదవిలో తమ రెండు దేశాలకు కూడా "సంయుక్త రాయబారిగా" వ్యవహరించగలడని చైనీస్ రిపబ్లిక్ ప్రధాని మిస్టర్ చౌ ఎన్-లై సోమవారంనాడు పెకింగ్‌లో ప్రసంగిస్తూ ప్రకటించినట్లు నేడిక్కడ చేరిన ఒక వార్త తెలుపుతున్నది.

అర్జెంటీనాకు ఇండియా రాయబారిగా నియమించబడిన శ్రీ రాఘవన్ గౌరవార్థం తాను చేసిన విందులో ఉపన్యసిస్తూ మిస్టర్ చౌఎన్‌లై పై విధంగా పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:

"టిబెట్‌పై ఇండియా, చైనాలమధ్య ఒడంబడికను సాధించడంలో శ్రీ రాఘవన్ ప్రశంసనీయమైన పాత్రను నిర్వహించారు. శాంతియుత సహజీవనానికి సంబంధించిన అయిదు సూత్రాలు ఆ ఒడంబడికలోనే ఓంప్రథమంగా రూపొందించబడ్డాయి.

"శ్రీ రాఘవన్ ఎక్కడ వున్నప్పటికీ, ఆయన ఈ సూత్రాలను కార్యరూపం పొందించడానికి ప్రధాని నెహ్రూ ప్రతిపాదించిన శాంతి ప్రియమండలాన్ని విస్తృతం చేయడానికి పట్టుదలతో కృషి చేయగలరని నేను నమ్ముతున్నాను"

శ్రీ రాఘవన్ ఉపన్యాసానికి ఉచితరీతిని సమాధానం చెప్పారు.

ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున మా హృదయపూర్వకమైన అభినందనలు

★

పెరుమాళ్ చెట్టి అండ్ సన్స్

★

...లి రకం కాగితాలకు, స్టేషనరీకి శతాబ్దం పైగా పేరొందిన కంపెనీ

★

...స్ప్రింగర్ వీధి, మద్రాసు—1

బ్రాంచి:

...డీపేట గుంటూరు—2

మిడ్‌లాండ్ ఇన్స్యూరెన్సు కంపెనీ, లిమిటెడ్

హెడ్డాఫీసు: మద్రాసు స్థాపితం: 1935

గుంటూరు 2, బ్రాడీపేట 4వ లేను, 13వ క్రాస్ రోడ్డునందలి శ్రీ కల్లూరు కోటేశ్వరరావుగారిని

గుంటూరు హెడ్ క్వార్టర్సుగా, మా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించితిమని తెలుప సంతసిస్తున్నాము. గుంటూరు తప్ప, ఆంధ్ర జిల్లాలలో ఇన్‌స్పెక్టర్లుగాను, ఏజంట్లుగాను కంపెనీ తరఫున పనిచేయడానికి, స్థానికంగా మంచి పలుకుబడిగలవారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

వివరములకు:

శ్రీ కల్లూరి కోటేశ్వరరావు, 13వ క్రాస్ రోడ్డు, 4వ లేను, బ్రాడీపేట, గుంటూరు 2. లేదా మిడ్‌లాండ్ ఇన్స్యూరెన్సు కంపెనీ, లిమిటెడ్, మార్కెట్ రోడ్డు, మద్రాసు 18.

Telegram: "KAYKAYSEE" P. B. No. 33
Phone: No. 148

K.K.C. TRADE MARK

1-10-55 తేదీన ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున ఆంధ్రదేశములోని మా ఖాతాదారులకు, అభిమానులకు హృదయపూర్వకమైన అభినందనలు

ఖాదర్ నిట్టింగ్ కంపెనీ

గొప్ప తరగతి హొజైరీ మాన్యుఫాక్చరర్సు

పల్లడం రోడ్డు :: తిరుపూరు (ద. రై.)

స్టాకిస్టులు:

శ్రీ కొప్పురావూరి శోభనాచలం, విజయవాడ.

శ్రీ తడపర్తి సుబ్బారావు, చీరాల.

ఇదిగో మీకు అవకాశం

జీవితం, అగ్ని, మోటారు, తదితర భీమాల వ్యాపారం చేసే ...ట్ కంపెనీ. ఇటీవల మా బ్యాలెన్సు షీటు, వాల్యుయేషన్ ...ర్టు చూస్తే, మాది మిక్కిలి గట్టిపునాదిమీద నిర్వహింపబడే సంస్థ ...స్తుంది. మా జీవిత భీమా పాలిసీ హోల్డర్లు బోనసుల పూర్వ ...భాలను ఆర్జిస్తున్నారు. మా ఖాతాదారులందరికీ స్వయంగా ...డమే మా ఆచారం. పర్మనెంట్ రెన్యూయల్ కమిషన్ ... మా సేల్సుమెన్‌కు మా కంపెనీతో శాశ్వత సంబంధ బాంధవ్యాలు కలుగజేస్తుంటాము. సేల్సుమెన్‌ను రిక్రూటు చేసి, సెలక్టు చేసి, ... వారికోసం అన్వేషిస్తున్నాము. సరియైనవారికి జీవిత ... మాతో సంబంధం కలిగివుండడానికి అవకాశం వున్నది.

ది హిందూస్తాన్ ఐడియల్ ఇన్సూరెన్సుకంపెనీ లిమిటెడ్

(ఇండియాలో 1935 లో స్థాపింపబడింది)

మచిలీపట్టణము

సెంట్రల్ ఆఫీసు:

పో. బా. నం. 1801

32/33 లింగిచెట్టి వీధి, మద్రాసు - 1.

ఆంధ్ర సిరిసంపదలతో సదా వర్ధిల్లగాక!



...ద్వితీయ వార్షి కోత్సవ సందర్భమున మా అభిమానులకు, ఏజంట్లకు, ఖాతాదారులకు అభినందనములు

ధరలు తగ్గింపబడ్డాయి

మా కొత్త ధరల జాబితాకు వ్రాయండి

బలే మంచి జట్టు

ఎన్నదగిన శ్రేష్ఠతగల స్వీట్సు



మా స్వంత సంచార ఫ్యాక్టరీలో ఉత్పత్తియగు శుద్ధమైన చెఱుకు చక్కెరతో చేయబడినవి.

కే. సి. పి. వారి

కృష్ణ

పిప్పరమెంట్లు

వుయ్యూరు, కృష్ణా జిల్లా.

ఒక మేజర్, ఆయన కుటుంబం విషాద మరణం

వంతెన కూలగా కారులోని వారు కారులోనే మృతి

పూనా, సెప్టెంబర్ 29 — పూనాలో గణనాథి కుంభవృష్టి మూలంగా ప్రమాదం సంభవించి నేషనల్ డిఫెన్స్ ఎకాడమీకి చెందిన మేజర్ కె. ఎస్. కోట్నీస్, ఆయన సతి, ఇద్దరు కుమార్తెలు ప్రాణం వదిలినారు.

మేజర్ కోట్నీస్‌కు నేడిక్కడ శాస్త్రోక్త మైన సైనిక మర్యాదలతో అంత్యక్రియలు జరుపబడినవి.

మేజర్ కోట్నీస్ కుమార్తె పూనాలో ఒక స్కూలులో చదువుకుంటున్నది. ఆమెను కలిసి వెళ్ళడానికై మేజర్ కోట్నీస్ సాయంకాలం పూనా వచ్చారు. ఆమెను కలిసి సకుటుంబంగా చిన్నకారులో డిఫెన్సు కాలనీకు తిరిగి వెళుతుండగా ఒక పొలాలో ఒక చిన్న వంతెనను దాటవలసి వచ్చింది. కొండలనుంచి దాటిగా వచ్చే నీరు కాలువపై ప్రవహిస్తున్నది. ప్రజలు ఆ సమయాన వారించినా మేజర్ కోట్నీస్ ప్రవాహం దాటడానికే నిశ్చయించారు. కొంత దూరం వెళ్ళేసరికి వంతెన కూలిపోయిం కారు పడిపోయి కాల్వలో దాదాపు 2 మైళ్ళ దూరం కొట్టుకుపోయింది.

ప్రమాదం జరిగిన చోటుకు సుమారు తొమ్మిది మైళ్ళ దూరంలో ఇది ప్రజలు హుటాహుటిగా వెళ్లారు. ప్రవాహం దాటి విస్తారంగా ఉండున ఎవ్వరూ ఎటి సహాయం చెయ్యలేకపోయారు.

రాత్రి బాగా పొద్దుపోయిన పిమ్మట మేజర్ కోట్నీస్ శవం, ఆయన కూతురు ఒకరి శవం కారు నుంచి వెలికి తీయబడింది. శవ కుమార్తె భౌతిక కాయం కారు నుంచి నేటి ఉదయం తీయబడింది. శ్రీమతి శవం ఇంకా దొరకలేదు.

ఈ వారారంభంలో కుంభవృష్టిగా వంతెన దిబ్బ తిన్నట్లు తెలుస్తున్న

మేజర్ కె. ఎస్. కోట్నీస్ వయస్సు 48 సంవత్సరాలు. ఈయన కొంతకాలం క్రితం దైవాలో మైద్య సేవ జరిపారు. వైద్యవృత్తిలోని ప్రముఖుడు డాక్టర్ కోట్నీస్ కుటుంబానికి చెందినవారు.

మేజర్ కోట్నీస్‌కు ఇంకొక కుమార్తె కుమారుడు కలరు. ఆయన గ్వాలియర్‌లో నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ నేడు మూసివేయబడింది.

సిందియా మహారాజాదానం

గ్వాలియర్, సెప్టెంబర్ — మధ్యభారత్ రాజ్ ప్రముఖ్ మహారాజా జీవాజీరావు సిందియా బొంబాయిలోని అహ్మద్‌నగర్ జిల్లా శ్రీగొందులో పూర్వీకుల కొంభం వుంది. [illegible] దానమిచ్చారు.

శ్రీ గొందులో సిందియా వంశానికి ఆది పురుషుడైన మాధవజీ సింధియా పేర ఒక హైస్కూలును ఈ శిక్షణ విద్యాలయాన్ని నడపనున్నది. రాజ్యమందిరం సమీపంలో ఇతర భవనాలను, ఆ సిరి కూడా ఆ స్కూలు విద్యార్థుల వసతి గృహానికి మహరాజా దాన మిచ్చారు.

రాత్రి ప్రాంతానికి చెందిన ఈ జిల్లాలో బుధవారంనాడు పిడుగుపడి ఇద్దరు మరణించారు. మరి ముగ్గురికి గాయాలగలినవి.

మాతృభాషలో పరిపాలన

సాధ్యమైనంత త్వరలో ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో అనధికార తీర్మానం ఆమోదం

అధికార భాషగా తెలుగు అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి శ్రీ వెంకటరావు హామీ

కర్నూలు, సెప్టెంబర్ 29 —

తెలుగు భాషలోనే సాధ్యమైనంత త్వరలో పరిపాలనా వ్యవహారాలను నిర్వహించడం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఆంధ్ర అసెంబ్లీ నేడొక అనధికార తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

అయిదేళ్ళలోనే తెలుగు భాషను అధికార భాషగా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం కృషి చెయ్యగలదని హామీ ఇవ్వబడింది.

స్వతంత్ర సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రారంభంలో రాజ్యాంగంలోని సూత్రాలకు అనుగుణంగా తెలుగు భాషలోనే పరిపాలన నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ అనధికార తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానంలో "సాధ్యమైనంత త్వరలో" అన్న పదాన్ని చేర్చాలని కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఏ. కాళేశ్వర రావుగారు ఒక సవరణ ప్రతిపాదించారు. ఈ సవరణను తీర్మానంలో చేర్చడానికి ఆమోదించబడింది. తర్వాత అసలు తీర్మానాన్ని ఆంధ్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ సభ్యులందరు తెలుగులో "అవును" అని చెప్పి తీర్మానం పట్ల ఆమోదాన్ని ప్రకటించారు.

శ్రీ గోపాలకృష్ణయ్యగారు మాట్లాడుతూ ప్రభుత్వం పరిపాలనా వ్యవహారాలను మాతృభాషలో నిర్వహించినప్పుడే ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ లక్ష్యంతో ఆంధ్రులు పోరాడారో ఆ లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించగలదని, తెలుగు భాషను అధికార భాషగా ప్రభుత్వం గుర్తించగలదనే ఆశతోనే ప్రజలు విశాలాంధ్ర నిర్మాణాన్ని కాంక్షిస్తున్నారని, ప్రభుత్వం తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలను జరపడంలో చిక్కులు లేకుండా చూడడానికి తెలుగు షార్టుహ్యాండును నేర్చుకోవడాన్ని ప్రోత్సహించాలని, తెలుగు షార్టుహ్యాండుకు అధిక ప్రాధాన్య మిచ్చి అభివృద్ధిపరచడానికి ప్రభుత్వం కృషిచెయ్యాలని తెలిపారు.

శ్రీ ఏ. కాళేశ్వరరావుగారు తీర్మానంలో "సాధ్యమైనంత త్వరలో" అన్న పదాన్ని చేర్చాలని సవరణ ప్రతిపాదిస్తూ, తెలుగు భాషను అధికారభాషగా గుర్తించాలనడంలో ఎవ్వరికీ భేదాభిప్రాయాలు లేవని, ఇంగ్లీషును వదలివేసి తెలుగు భాషను అధికార భాషగా ప్రవేశపెట్టడానికి తగిన వ్యవధి అవసరం కాగలదని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ పి. సుందరయ్యగారు మాట్లాడుతూ, మాతృభాషపట్ల గల ప్రేమాదరణలతోనే రాష్ట్రం వెలుపలి తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో చేరడాన్ని కోరుతున్నారని చెప్పారు.

ప్లానింగ్ మంత్రి శ్రీ కళావెంకటరావుగారు మాట్లాడుతూ ఇంగ్లీషు స్థానే తెలుగు భాషను అధికార భాషగా ప్రవేశపెట్టడమే ప్రభుత్వం లక్ష్యమని, ఆ లక్ష్యసాధనకు తొలి చర్యగా తెలుగు భాషలో అధికార పరిభాషను సృష్టించడానికి ప్రభుత్వం తగు చర్యలను తీసుకొనగలదని, శ్రీ కాళేశ్వరరావుగారు ప్రతిపాదించిన సవరణతో పాటు తీర్మానాన్ని ఆమోదించడానికి ప్రభుత్వానికి కెట్టి అభ్యంతరం లేదని ప్రకటించారు.

తర్వాత అసెంబ్లీ సభ్యులందరు తెలుగులో "అవును" "అవును" అని చెప్పి తీర్మానం పట్ల ఆమోదాన్ని ప్రకటించారు.

పత్రికలపట్ల ప్రభుత్వ వైఖరి

సంపాదకుల మహాసభ అధ్యక్షుని సంతృప్తి

పాట్నా, సెప్టెంబర్ 29 — అఖిలభారత పత్రికా సంపాదకుల మహాసభ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడిన డాక్టర్ సచిన్ సేన్ తనను అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు సమర్పిస్తూ నేడొక ప్రకటన చేశారు.

"పత్రికల స్వాతంత్ర్యాన్ని నిరోధించడానికి చట్టాలను విస్తరింప చేయడానికి బాధ్యతగల ప్రభుత్వాధినేతలు సిద్ధంగా లేరని గుర్తించి తృప్తిచెందాను. ఎక్కడ ఆగాలో ప్రభుత్వం తెలుసుకోవాలి ఎక్కడ ప్రారంభించాలో పత్రికల వారమైన మనం గుర్తించాలి. ఈ హద్దులను తెలుసుకోవడానికి అఖిలభారత పత్రికా సంపాదకుల మహాసభ నిరంతరం కృషి చేస్తున్నది.

పత్రికలు స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించడానికి అందరితోను సహకరించి కృషిచేయగలను."

(5 వ కాలం తరువాయి)

29-22; గవర్నమెంట్ పి. ఆర్. కాలేజీ (కాకినాడ): "శాస్త్రి ఫైవ్" (గూడూరు) 29-19, 20-23 పాయింట్లు.

ఇతర వార్తలు

కలకత్తాలో గురువారంనాడు ఐ. ఎఫ్. ఏ. షీల్డు ఫుట్‌బాల్ టోర్నమెంటు క్వార్టర్ ఫైనలు మ్యాచ్‌లో అమెచూర్ స్పోర్టు క్లబ్బును (శికార్పూర్), ఈస్ట్ బెంగాల్ జరిగిన పోటీ 'డ్రా' అయినది. రెండు జట్లు చెరిఒక గోలు చేసినవి.

ఐ. ఎఫ్. ఏ. షీల్డ్ ఫుట్‌బాల్ పోటీల నుంచి హైదరాబాద్ స్పోర్టింగ్ అసోసియేషన్ టీము ఉపసంహరించుకొన్నది ఈ జట్టు పిరుడి పోటీలలో ద్వితీయ స్థానం పొందింది.

అఖిల భారత చెదుగుడు చాంపియన్‌షిప్ పోటీలు (స్త్రీలకు, పురుషులకు విడివిడిగా) హైదరాబాద్‌లో డిసెంబరు చివరి వారంలో జరుపబడగలవు.

క్రీడాలోకం

మద్రాసుపై ఆంధ్ర ఘన విజయం

అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ పోటీలలో

హైదరాబాద్, సెప్టెంబర్ 29 — దక్షిణ మండలం అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంటు క్వార్టర్ ఫైనలులో నేడిక్కడ ఆంధ్ర మద్రాసును చిత్తుగా ఓడించింది. ఆంధ్ర ఆరు గోలులు కొట్టగా మద్రాసు టీము ఒక్క గోలూ చెయ్యలేదు. లోగడ ఈ రెండు టీములకు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీ 'డ్రా' కాగా తిరిగి నేడు పోటీ జరిగిన విషయం పాఠకులకు విదితమే.

నేటి పోటీలో ఆంధ్ర టీములో సెంటర్ ఫార్వర్డ్ శ్రీ బాపిరాజు, రైట్ హాఫ్ లెఫ్ ఆండ్రూ జోసఫ్, ఇన్ సైడ్ లెఫ్ట్ చార్లెస్ అత్యుత్తమంగా ఆడారు.

ఆంధ్ర జట్టులోని ఆటగాళ్ళ వివరమిది: శ్రీయుతులు పి. వెంకటరావు; కె. శ్రీనాథం, డి. అప్పలరెడ్డి; పోతరెడ్డి, వరహాలు, జి. రాధాకృష్ణ; ఆండ్రూ జోసఫ్, కె. జె. చార్లెస్, బాపిరాజు, జాకబ్, ఏ. పాషా.

ఫైనలుకు ఉస్మానియా రాక

నేడే జరిగిన ఒక సెమిఫైనలు పోటీలో ఉస్మానియా (ధాంపియనులు) నాగపూర్‌ను 2-1 గోలులతో ఓడించింది.

ఇంకొక పోటీలో లంకను బొంబాయి ఒకే ఒక గోలుతో ఓడించింది. న్యాయానికి ఎక్కువ ప్రతిభ చూపినది సింహళీయులే ఆటకు అసలు నిర్ణయించబడిన కాలంలో ఎటూ గోలు కాలేదు. అందుమీదట పోటీ కాలం పొడిగించబడగా మరి మూడు నిమిషాలలో గడువు ముగియనున్నదనగా బొంబాయి సెంటర్ ఫార్వర్డ్ గడేర్ నేర్పుగా గోలు కొట్టి తలవని తలంపుగా తన జట్టుకు విజయం సాధించాడు.

కావలిలో ఆటల పోటీలు

చెదుగుడులో "ఫ్రెండ్స్ యూనియన్" గెలుపు

కావలి, సెప్టెంబర్ 29 — సెప్టెంబర్ 20 వ తేదీనుంచి ఇక్కడ విశోదయ ఆధ్వర్యాన ఆటల పోటీలు విర్విరామంగా కొనసాగించ బడుతున్నవి.

నిన్న జరిగిన పోటీల ఫలితాలు దిగువ తెల్పబడినవి:

ఫుట్‌బాల్: సెమిఫైనలు — రైజింగ్ స్టార్ 'ఏ' (నెల్లూరు), జాలీ ఫ్రెండ్స్ 'ఏ' (బిట్రగుంట) టీములకు జరిగిన పోటీ 'డ్రా'గా అంతమైంది. ఎటూ ఒక్కగోలూ కాలేదు.

క్రికెట్: కాకినాడ టీమ్ కొమ్మిరెడ్డి క్రికెట్ క్లబ్బు (14) బిట్రగుంట ఆంగ్లో-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టీమును (28) ఆరు పరుగుల తేడాతో ఓడించింది.

చెదుగుడు: ఫైనలు పోటీ — "ఫ్రెండ్స్ యూనియన్" (కావలి) "లేడీ బ్రదర్స్"ను (కొండుబిట్లపాలెం) 16-13 పాయింట్లతో ఓడించింది.

బాడ్మింటన్: సెమిఫైనలు — జైహింద్ (కావలి): ఫైవ్ ఫ్రెండ్స్ (తెనాలి) 29-13

(మిగతా 4 వ కాలంలో)

(మిగతా 4 వ కాలంలో)





ఈ జాతీయ శుభ సమయాన

మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడి, మమ్ము సర్వదా ప్రోత్సహించుచున్న, ఖాతాదారులకు, తదితర శ్రేయోభిలాషులకు యివియే మా హృదయపూర్వకాభినందనలు.

ఇదివరకు వలెనే, ముందుగూడ మీ అందరకు నిరంతరము సేవచేయుచు, మీ ఆదరాభిమానముల బడయ సంకల్పించుకొని యున్నాము.

నాణ్యతకు, రుచికి, దిగుబడికి, ప్రసిద్ధిచెందిన "వుయ్యూరు సోడా గ్యాస్"నే కోరండి. సరసమయిన ధరలు, క్రమమయిన సరఫరాలు మా ప్రత్యేకత.

కృష్ణా యిండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్

వుయ్యూరు పి. ఓ., కృష్ణాజిల్లా.

B.K.C
TRADE MARK

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున మా అభినందనలు

బన్‌సిలాల్ నిట్టింగ్ కంపెనీ దేవ్‌జీ కాలనీ, తిరుపూర్ (ఎస్. ఐ. రైల్వే.)

గుంటూరు, నెల్లూరు జిల్లాలకు స్టాకిస్టులు: శ్రీ కొల్లా వెంకటప్పయ్య, హోజైరీ అండ్ క్లాత్ మర్చంట్సు, చీరాల.

(మా స్వంత ట్రావెలింగ్ రిప్రజెంటేటివు: శ్రీ ఎస్. పొన్నురాజ్, తపూర్)

దక్షిణ రైల్వే

లగేజిగా తీసుకొనబడని సినిమాటోగ్రాఫ్ ఫిల్ములు, యితర వస్తువులు.

ప్రయాణీకుల పెట్టెలలో గాని, ప్యాకేజీల బండ్ల (బ్రేక్‌వానులలో) గాని సినిమాటోగ్రాఫ్ ఫిల్ములను లగేజిగా తీసుక వెళ్ళడం చాలా ప్రమాదకరం. అట్టి ఫిల్ములు తేలికగా నిప్పంటుకొనును. నిప్పు అంటుకొనని ఫిల్ములని డిక్లేరు చేసి ఆవిధంగా లేబిలింగ్ చేయబడిన అసిటేట్ సినిమాటోగ్రాఫ్ ఫిల్ములు మాత్రము ప్యాకేజీల బండ్ల (బ్రేక్ వానులలో) తీసుక పోవచ్చును. అంతేగాని ప్రయాణీకుల రైలు పెట్టెలలో పెట్టుకొని తీసుకపోరాదు. ఈ సందర్భంలో ఇండియన్ రైల్వే కాన్ఫరెన్సు అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నం. 16, భాగం 1 ననుసరించవలసి నదిగా ప్రజలు కోరబడుచున్నారు. దిగువ సామానులు లగేజిగా అంగీకరింపబడవని అందులో నిర్వచింపబడింది.

(1) సింతటిక్ సన్నని పొర, గాలిచొరని పెట్టెలలో తగంగా ప్యాకింగు చేయబడిన స్వాన్స్ గాల చర్మములు తప్ప, దుర్వాసనొచ్చు పచ్చితోళ్లు, చర్మాలు వగైరాలు.

(2) ప్రేలుడు వస్తువులు, ప్రమాదకరమైన సామానులు, త్వరగా నిప్పంటుకునే వస్తువులు.

(3) ఎక్కువైనను భాగములైన సామానులు, నాటివస్త్రాల వల్ల కొనసాగబట్టి, సార్థ్యంగా అంగీకరింపబడే పరిమాణంలో తూకము మునుపటి వ్యాన్ చేయబడేవి.

(4) మాంసం, గ్రీసు, నెయ్యి, సిమెంటు వగైరాలు, ప్యాకేజీలలో తీసుకపోయే టప్పుడు యితర వస్తువులతో తాకినందువల్ల గాని, పగిలిపోయినందువల్ల గాని, కారిపోయినందువల్ల గాని, యితర వస్తువులను చెరగొట్టునవి.

నోటు: రైల్వే, గూడ్సు 137 (2) ప్రకారం ప్యాకింగు చేయని గోయనప్పటికి, ఆ విధంగా తీసుక వచ్చే రైల్వే సొంత తూకం ఒక్కొక్క ప్రయాణీకునకు 2 [illegible] ప్రయాణీకుని కోసం [illegible] సామానుల [illegible] తీసుకపోవచ్చును. [illegible] ప్యాకింగు [illegible]

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్, దక్షిణ రైల్వే, మద్రాసు.

3 గుఱ్ఱముల మార్కు బీడీ ఉత్పత్తిదార్లు ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సమయమున మన ఆంధ్ర సోదర సోదరీమణులకు హృదయపూర్వకమైన అభినందనల అందజేయుచున్నారు

అసలు 3 గుఱ్ఱముల బీడీలనే ఎల్లప్పుడూ వాడండి

ENJOY BY SMOKING THE GREAT 3 HORSE BEEDIES



శ్రేష్ఠమైన పొగాకుతో తయారుకాబడిన 3 గుఱ్ఱముల బీడీలను కాలాది కాలమునుంచి వాడుతూ, మన ఆంధ్రరాష్ట్రములో లక్షలాది ప్రజలు ఆనందమును, ఉత్సాహమును పొందుచున్నారు.

శ్రేష్ఠమయిన 3 గుఱ్ఱముల బీడీలతో ఇతర రకముల బీడీలను, విలువైన సిగరెట్లను పరీక్షించిన వాటి విలువ మీకే తెలియును.

3 గుఱ్ఱముల బీడి కంపెనీ, విజయనగరం సిటి

3 HORSE BEEDI COMPANY, VIZIANAGARAM CITY

TELEGRAMS: "THREE HORSE"   TELEPHONE: 6.



కలకత్తాలో అత్యుత్తమమైన తెలుగు హోటలని ప్రసిద్ధి పొందినది

నగరం మధ్య భాగంలో వున్నది

Phone: 33-5874
Gram: "PRIYABOJAN"

ఇందిరా మహల్

మద్రాసు బోర్డింగు అండ్ లాడ్జింగు

35, తారాచంద్ దత్ స్ట్రీట్, కలకత్తా - 1.

ఐరిస్ సిరాలు

ఖరీదుగల కలాలకు శ్రేష్ఠమైనవి

అందరు స్టేషనర్లవద్ద దొరకును

తయారుచేసినవారు

కేసర్ని కెమికల్ లాబ్స్

మద్రాసు—4 బెంగుళూరు—3

ప్రజలకూ, వర్తకులకూ ఇష్టమైనవి!

★ రాజా బనియన్లు

దీర్ఘకాలం మన్నికకు శ్రేష్ఠమైనవిగా సర్టిఫై చేయబడినవి

"KKK" బనియన్లు నాణ్యతలోను, తయారీలోను, ధరలోను విశిష్టమైనవి.

RAJA KNITTING COMPANY,
P B. 24 Phone: 219 Tirupur, S. Rly.

ప్రపంచము బ్రాండు

షణ్ముగం ముక్కుపొడి

ESTD 1839

అభిమానము పొందినది



ORIGINAL SHUNMUGAM SNUFF (ESTD-1839) CO.
POST BOX 140, MADRAS-1

కావలెను: పేరొందిన భవాని మాలు అర్దు, సిల్కు జంపకాణాలు, దుప్పట్లను అమ్మ సంపాదించడానికి ధారాళమైన షరతుల మీద చురుకుదనం కల ఏజంటు కావలెను.

YOGAM TEXTILES CARPET.
Manufacturers,
Bhavani P.O. (via) Erode S. India.

పార్క్ మిరాతి

బుహారి

కేడగోరి తోటలో ఆనందంగా గడపండి
సమ్మోహనమైన వెన్నెల కాంతి
కమ్మని పూలవాసనతో నిండిన వాతావరణం
శ్రేష్ఠమైన రికార్డుల మృదు మధురమైన పాటలు
బుహారీలో పౌర్ణమి రాత్రి పారిస్‌లో సాయంత్రంలాగా వుంటుంది.

ఇవాళ, రేపటి స్పెషల్సు

* టర్కీ బిరియాని
* కోడిపిల్లల రంను
* వేయించిన చకోరం
* చకోరపు ముక్కలు
* గొర్రె మాంసం ముక్కలు

శాకాహారపు పదార్థములు

* శాకముల బిరియాని
* శాకముల వేయించిన అన్నం
* మిఠాయి బిస్కెట్లు కుడుములు
* శాకముల ముక్కలు, సిలోన్ సమోసా

పానీయములు, మిఠాయిలు

* కాక్ టెయిల్ ఫ్రూట్ సలాడ్
* చెర్రీ మెల్బా
* క్రీం డ. అగోమా ఐస్ క్రీమ్
* స్పెషల్ బొంబాయి మిఠాయిలు

100 రకాలు, ప్రతివారికి అందుబాటులో వుండే ధరలు
ఇతర పదార్థములన్నీ పట్టీ ప్రకారం

అర్ధరాత్రిదాకా హోటలు తెరచి వుంటుంది.

Aaram
BUHARI HOTEL
MOUNT ROAD
MADRAS-2.
PHONE: 85972

శ్రీ గోరేకు గోవాలో పదేండ్ల కఠిన శిక్ష

మిలిటరీ ట్రిబ్యునల్‌చే దాదాపు 6,200 రూపాయల జరిమానా విధింపు కూడా

— బెల్గాం, సెప్టెంబర్ 29 —

మే 18 వ తేదీని గోవాలో సత్యాగ్రహం చేసిన మొట మొదటి భారతీయ సత్యాగ్రహదళం నాయకుడు శ్రీ ఎన్. జి. గోరేకు గోవా మిలిటరీ ట్రిబ్యునల్ నిన్న పదేండ్ల కఠినశిక్ష విధించినట్లు పోర్చుగీసువారి అధీనంలో వున్న గోవా రేడియో నేటి రాత్రి ప్రకటించింది.

రోజుకు 50 ఎస్కుడోస్ (దాదాపు 8-8-0 రూపాయలు) వంతున రెండు సంవత్సరాలు జరిమానా చెల్లించవలెనని కూడా ట్రిబ్యునల్ ఉత్తరువు చేసింది. (1000 ఎస్కుడోస్ 169 రూపాయలతో సమానం).

శ్రీ గోరే ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శిక్షాకాలం ముగియగానే ఆయనను గోవా నుంచి పంపివేస్తారు.

గోవా మిలిటరీ ట్రిబ్యునల్ తీర్పు పై లిస్బన్‌లోని సుప్రీమ్ మిలిటరీ ట్రిబ్యునల్‌కు అప్పీలు చెయ్యబడినట్లు కూడా గోవా రేడియో ఈ రాత్రి ప్రకటించింది. "గోవాపై పోర్చుగల్ సర్వాధిపత్యాన్ని ధిక్కరించిన నేరానికి" శ్రీ గోరే విచారించబడినట్లు గోవా రేడియో ప్రకటించింది.

శ్రీ గోరే తరఫున వినాయక్ కైజోరె అనే గోవన్ న్యాయవాది వాదించాడు. శ్రీ కె ఎన్ పాడ్కే అనే పూనా న్యాయవాది శ్రీ కె జోరేకు తోడ్పడ్డం నిమిత్తం సెప్టెంబర్ మొదటివారంలో గోవా వెళ్ళి బెల్గామ్‌కు తిరిగివచ్చాడు. గోవాలో మిలిటరీ ట్రిబ్యునల్ అనుసరించే విధానంబట్టి డిఫెన్సు తరఫున వాదనకు ప్రయోజనంలేదని ఆయన ప్రకటించాడు. ట్రిబ్యునల్ ముద్దాయి వాఙ్మూలాన్ని వింటుందేకాని కలం పట్టి వ్రాయదని చెప్పాడు.

భారతీయ సత్యాగ్రహుల విచారణలో ప్రాసిక్యూషన్ సాక్షులను పెట్టదని కూడా ఆయన తెలియజేశాడు.

గోవా ఆర్థికాభివృద్ధికి కృషి

కౌన్సిల్ ఏర్పాటు చేయబడుతుందట

బెల్గాం, సెప్టెంబర్ 29 — గోవా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన ఒక ప్రతిపాదన ననుసరించి గోవా, డయ్యూ, డామన్‌ల ఆర్థికాభివృద్ధికై ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయబడుతుంది

లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రథమ సమావేశం నిన్నటితో పూర్తియయింది. అంతకు ముందు ఈ కౌన్సిల్ చేసిన ముఖ్యనిర్ణయాలలో ఆర్థికాభివృద్ధికి ఒక సంఘం నాపించడం ఒకటి అని తెలుస్తున్నది. "ఆర్థిక వ్యవహారాల సంఘం" (కమిషన్ ఫర్ ఎకనామిక్ ఎఫైర్స్) అని ఇది వ్యవహరించబడుతుంది.

ఈ సంఘంలో వివిధ ప్రభుత్వశాఖల అధినేతలు, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కరంగాలలోని ప్రముఖులు వుండగలరు గవర్నర్-జనరల్ దీనికి అధ్యక్షుడు.

ఆర్థిక సమస్యల పరిశీలక సంఘం అనే శాశ్వత సంస్థ కౌన్సిల్‌కు సహాయపడుతూ వుంటుంది ఆర్థిక సమస్యల పరిశీలక సంఘం దిగువ పేర్కొన్న వాటిపై పరిశీలనలు జరుపుతుంది.

ఆర్థికశాఖ, వ్యవసాయం, పశుపోషణ, మత్స్యపరిశ్రమ, రేవులు, నౌకాయానం రవాణా, పరిశ్రమలు, వాణిజ్యం, కార్మికులు.

డయ్యూలో నిరుద్యోగం

విషమిస్తున్నదట

రాజ్‌కోట, సెప్టెంబర్ 29 — డయ్యూలో నిరుద్యోగం పెచ్చు పెరిగి పోయినట్లు ఇక్కడకు వార్తలు చేరినవి.

జనాభాలో దాదాపు నగం మందికి నిత్య జీవితావసర వస్తువులు ఖరీదుచేసే యోగ్యత కూడా లేకపోతున్నదని తెలియవచ్చింది

ఇండియా-డయ్యూ సరిహద్దు బంద్ చేయడంతో పనిపాటులుపోయిన దాదాపు 400 మంది కార్మికులు ఈ వారం డయ్యూ గవర్నర్ ప్రాసాదం వద్ద ప్రదర్శనాలు జరిపి తమకు కొంత జీవనోపాధి చూపవలెనని కోరినట్లుకూడా తెలుస్తున్నది.

ఇది ఇలావుండగా రక్షణదళాల వ్యయం భరించడంకోసం "సైనిక పన్ను" విధించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

న్యూయార్క్, సెప్టెంబర్ 27 — అంతర్జాతీయ గోధుమ ఒడంబడికను పునరుజ్జీవించడమా, లేదా దానిస్థానే మరొక ఒడంబడికను రూపొందించడమా అనే సమస్యను గురించి చర్చించడానికి అక్టోబర్ 26 వ తేదీని జెనీవాలో మిత్రరాజ్య సమితి ఆధ్వర్యంకింద ఒక సమావేశం జరగగలదని నేటి రాత్రి ప్రకటించబడింది.

డామన్ గవర్నర్‌చే పదవి విరమణ

సత్యాగ్రహులపట్ల సానుభూతి చూపినందుకు పదవి వదులుకోవలసి వచ్చినదట

డామన్ సరిహద్దు, సెప్టెంబర్ 29—డామన్ గవర్నర్ కెప్టెన్ కొరీయాను గవర్నర్ పదవి నుంచి పోర్చుగీసు ప్రభుత్వం విరమింపజేసింది. ఆయన లిస్బన్‌కు వెళ్ళిపోయాడు.

ఆగస్టు 15 వ తేదీన జరిగిన సత్యాగ్రహంపట్ల ఆయన సానుభూతి చూపినందుకు లిస్బన్‌కు పిలిపించబడినట్లు తెలుస్తున్నది. సత్యాగ్రహులపై ఆయన వైఖరికి పోర్చుగల్‌లోని ప్రభుత్వం ఆగ్రహం చెందినదట.

కెప్టెన్ కొరీయా స్థానే డామన్ గవర్నర్‌గా ఒక లెఫ్టినెంట్ కర్నల్ తాత్కాలికంగా నియమించబడినాడు.

ఈయనకూ ప్రజలకూ సరిపడడం లేదని తెలుస్తున్నది. డామన్‌లో ఏర్పడిన తిండి గింజల కరువు గురించి, ఆర్థికదుస్థితి గురించి చర్చించడానికై శ్రీ నారిమన్ వాడియా ఇంటర్వ్యూ కోరగా ఆయన పరివారాన్ని అరెస్టు చెయ్యవలసిందిగా కొత్త తాత్కాలిక గవర్నర్ ఉత్తరువు చేశాడు.

బ్యాంకి ఉద్యోగుల వేతనాల బిల్లు

రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29—బ్యాంకి వివాదాలపై గజేంద్ర గడ్కర్ కమిషన్ సిఫారసులను అమలుజరపడానికి కార్మిక మంత్రి ప్రతిపాదించిన బిల్లును ఎలాంటిమార్పులు లేకుండా రాజ్యసభ నేడు ఆమోదించింది.

కార్మిక మంత్రి శ్రీ కండూభాయ్ దేశాయ్ మాట్లాడుతూ గజేంద్ర గడ్కర్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించి వున్నందున, పత్రాలు సూచించిన విధంగా ఎలాంటి మార్పులకు తాము అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఒక కమిషన్‌వారు విషయాలను సాకల్యంగా పరిశీలించినతరువాత, ఉభయ పక్షాలవారు కమిషన్ ముందు హాజరై సమగ్రంగా చర్చలు జరుపుకున్నతరువాత, కమిషన్ కొన్ని నిర్ణయాలను చేసినప్పుడు వాటిని యథాతథంగా ఆమోదించడమొక్కటే సముచితమైన పద్ధతి కాగలదని కూడా ప్రకటించారు.

బిల్లుపైన జరిగిన చర్చలో పెక్కుమంది సభ్యులు లేబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అవార్డును ప్రభుత్వం ఆదిలో సవరించడాన్ని విమర్శిస్తూ, అవార్డు ఫలితాలను కూడా నాలవ తరగతికి చెందిన ప్రాంతాల బ్యాంకి ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, ప్రస్తుతం యిచ్చే వేతనాలలో తగ్గింపులు లేకుండా చూడాలని హెచ్చరిక చేశారు. అలా చేసినప్పుడే బ్యాంకిలలో శాంతియుతమైన వాతావరణం ఏర్పడ గలదని అన్నారు. బెంగాల్ కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఎస్. ఎన్. ముజుందార్, జీతాలలో చేసిన తగ్గింపులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. శ్రీ ఆర్. పి. సిన్హా (పి. ఎస్. పి. —బీహార్) అయిదు సంవత్సరాలపాటు వేతనాలను స్థిరీకరింపజేయడం న్యాయంకాదని అన్నారు. దీనివల్ల పెద్ద-చిన్న ఉద్యోగుల జీతాలలో వుండే వ్యత్యాసం పెరిగిపోగలదని విమర్శించారు.

చర్చకు కార్మిక మంత్రి శ్రీ కండూభాయ్ దేశాయ్ సమాధాన మిస్తూ జీతాల స్థిరీకరణ విషయంలో అనవసరమైన అపోహలు కలిగినవని అంటూ యజమానులు-కార్మికుల మధ్య వేతనాల ఒడంబడిక జరిగినప్పుడు దానిని కాదనలేమని అన్నారు. అయితే, అయిదు సంవత్సరాలవరకు బ్యాంకి ఉద్యోగులకు కమిషన్ సిఫారసు చేసిన దానికంటె తక్కువ జీతాలను యివ్వరాదని మాత్రమే బిల్లులో పేర్కొనడం జరిగినదని అన్నారు.

ఆ తరువాత క్లాజువారీ చర్చ జరిగి బిల్లు సభవారి ఆమోదాన్ని పొందింది.

ఆ తరువాత ఆల్ ఇండియా సర్వీసు నిబంధనలకు సంబంధించిన సవరణ బిల్లుపై సభవారు చర్చ ప్రారంభించారు. అది పూర్తికాకముందే సమావేశం రేపటికి వాయిదా పడింది.

మిత్రరాజ్యసమితిలో చైనా సభ్యత్వం

బర్మా సమర్థన

న్యూయార్క్, సెప్టెంబర్ 28 — మిత్రరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాకు సభ్యత్వమీయవలసినదని, అణ్వస్త్ర పరిశోధనలను విరమించవలసిందని, తమ సాయుధ బలాలను గాని, మిలిటరీ బడ్జెట్‌లను గాని హెచ్చించుకొనకుండా వుండడానికి అగ్రరాజ్యాలు తాత్కాలికంగా ఒడంబడికలు చేసుకోవాలని బర్మీస్ ప్రతినిధి మిస్టర్ జేమ్స్ బారింగ్టన్ నేడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు.

పెకింగ్ ప్రభుత్వం బాండుంగ్ సభలో మిత్రరాజ్యసమితిపట్ల తన గౌరవాన్ని వెలిబుచ్చిందని చెప్పి చైనా సభ్యత్వం విషయంలో సమితి వహిస్తూ వున్న పట్టుదలను ఆయన విమర్శించారు.

దీనికి ముందు చైనీస్ నేషనలిస్టు ప్రతినిధి సోవియెట్ యూనియన్‌ను, కమ్యూనిస్టు చైనాను తీవ్రంగా విమర్శిస్తూ రష్యా సహజీవన వాదం ఒక ఎత్తు అని అన్నాడు.

స్పెయిన్ సభ్యత్వాన్ని నేషనలిస్టు చైనా సమర్థించగలదని కూడా ఆయన అన్నాడు

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ అక్టోబర్ ఒకటవ తేదీన విమానంలో [illegible] వచ్చి 2 వ తేదీన జరిగే బహిరంగసభలో ఉపన్యసిస్తారు.

రేడియో

(అక్టోబర్ 2, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-30 (రి) వందేమాతరం; 6-35 భజనావళి; గోష్ఠిగానం; 6-45 ఢిల్లీ వలె; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు ఎ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు—రఘుపతిరాఘవ: బృందగానం; బాపూజీ బాల్యం: బుర్రకథ; సేవాగ్రామ్: బాలబృందం గోష్ఠి; హరిజన బాలిక: నాటిక—వైష్ణవజనతో: బృందగానం; సాయంత్రం 5-30 దాలిపర్తి సూర్యనారాయణ (నా); 6-0 గాంధీజీ—గీతాగుచ్ఛం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ—రచన: వింజమూరి శివరామారావు; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 గ్రామీణ ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—బాపూజీ: బుర్రకథ; ప్రకటనలు. ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—బాపూజీ (రెండవభాగం); 7-30 గాంధీస్తుతి: వి నారాయణదాస్; 7-45 మహాత్ముని మహాదాశయము: హరిజనోద్ధరణ—ప్రసంగం: అయ్యదేవర కాళేశ్వరరావు; 8-0 డి. శ్యామల; 8-45 (ఖ); 9-0 (ఆం. వా); 9-15 సత్యాగ్రహ గీత (వందిత షిమారావు) సంస్కృత కావ్యపఠనం; 9-30 రసమయి—తెనాలి రామకృష్ణుని పండరీపుర వర్ణన (హైదరాబాద్ నుండి రిలే); 9-45 మద్రాసు బి వలె; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-30 స్వాగతం; 6-45 ఢిల్లీ వలె; 7-30 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 ఎ.ఐ.ఆర్. వాద్యగోష్ఠి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-10 (రి); 3-0 విజయలక్ష్మి నటరాజన్ (గా). టి. ఆర్. పాప (వ). తంజావూర్ ఆర్. నారాయణస్వామిపిళ్లై (మృ); 4-30 (రి); సాయంత్రం 5-30 ఎస్. ముత్తుమీనాక్షి: పాఠంమ్; 6-25 కె. సుబ్రహ్మణ్యం (వి); 8-0 ప్రసంగం (ఆం); 8-45 (రి); 9-0 వి. విశ్వనాథన్ (వే) ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ (వ). కల్యాణి రామనాథన్ (మృ); 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); 8-30 'అంజలి' బాపూజీ స్తుతిశ్లోకాలు — సంస్కృత కార్యక్రమం; షిమారావు, కె. ఎల్. వి. శాస్త్రి, కె. ఎస్. కృష్ణమూర్తిశాస్త్రి; డాక్టర్ వి. రాఘవన్; కె. జ్యోతిరాజా; మధ్యాహ్నం 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 పిల్లలకు (వే); 2-15 అఖిలభారత—నిర్వహణ: స్వాతి రాఘవరావు; 4-0 (సూ రి); సాయంత్రం 6-0 (ఆం. వా) — పాఠశాలల ప్రకటనలు—వాతావరణం; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (సూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 ఎమ్. దండపాణి దేశికర్ (గా), తిరుచ్చి బాలసుబ్బరాయలు (వ), మద్రాసు ఎ. కణ్ణన్ (మృ). సి వి. వీరన్నాయు (కం); 9-0 (ఆం. వా); 9-30 రసమయి: 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె వా); 7-15 సంగీతవాద్యం; 7-30 గీతావళి; 7-45 (సూ. రి); 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎస్. ఎ. మహదేకర్: రాగ్ తోడి; 8-45 ఎమ్. ప్రకాశ్ (గీ. ఖ); 8-55 ప్రగతి నివేదిక—పంచవర్ష ప్రణాళిక (హిం. ఉ); 9-0 పిల్లల కార్యక్రమం; 9-45 బాలవినోదం—ప్రహ్లాద: నాటిక; జాతకకథ, పూజ్య బాపూ—శ్రద్ధాంజలి; తపాలనంది, బాలగోష్ఠి; మధ్యాహ్నం 12-30 (స్టూ. రి); 1-0 ఎస్. ఎ. మహదేకర్; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 ఎస్. ఎ. మహదేకర్: రాగ్ ముల్తాని; 5-45 ఎమ్. ప్రకాశ్ (గీ. ఖ); 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—గీతావళి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—చట్టము, అన్న ఋక్క: ప్రసంగం; చక్రఘోష: రూపకం; బజారుధరలు, వాతావరణం; 8-0 ప్రసంగం (ఆం); 8-15 సత్యాగ్రహగీత—కావ్యపఠనము: వందిత లక్ష్మి రావు; 8-30 ప్రసంగం (ఆం); 8-45 ఉ కృష్ణమూర్తి; 9-0 (ఆం. ఉ. వా); 9-30 రసమయి—తెనాలి రామకృష్ణుని పండరీపుర వర్ణన; 9-45 బాపూజీకి జైల్ యాత్రా—రూపకం (హిం) 10-30 ప్రసార సమాప్తి.

ఆంధ్రరాష్ట్రం ద్వితీయ వార్షికోత్సవం

చెన్నపురిలో సభలు

మద్రాసు, సెప్టెంబర్ 30—ఆంధ్ర రెవిన్యూ బోర్డు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయాలలో అక్టోబర్ 1 వ తేదీ సాయంత్రం 5-30 గంటలకు ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుంది. రెవిన్యూ బోర్డు మొదటి మెంబర్ శ్రీ కె. ఎం. ఉన్నితన్ (ఐ. సి. ఎస్.) గారు సభకు అధ్యక్షత వహిస్తారు.

మద్రాసు సోషల్, కల్చరల్ క్లబ్ యాజమాన్యాన విజయరాఘవాచారి రోడ్డులోని క్లబ్ కార్యాలయంలో అక్టోబర్ 1 వ తేదీ సాయంత్రం 5-30 గంటలకు ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుంది. శ్రీ ఎస్. వి. రంగారావుగారు సభకు అధ్యక్షత వహిస్తారు.

ఇస్తాంబులులో అల్లకల్లోలానికి [illegible] యిటీవల సమావేశమైనప్పుడు [illegible] హెచ్చరించాలన్న తన సూచనను [illegible] రించిందని [illegible] మంత్రి మిస్టర్ ఎరిత్ లో [illegible] ప్రకటించారు.

వ్రాతకు, మన్నికకు

సరస్వతి పెన్ వర్క్స్

RAILWAY SERVICE COMMISSION, MADRAS.

Employment Notice No. 24-55|1019.

APPLICATIONS are invited for the following temporary posts on the Central Railway:—

CATEGORY I — NURSES GRADE 'B' IN SCALE Rs. 100-185: Three posts (one post is reserved for a Scheduled Caste candidate). **AGE:** Between 20 and 30 years on 1-10-1955. **QUALIFICATIONS:** Nursing qualification registrable under the Bombay Act for Nurses, Midwives *and Health Visitors or an equivalent* qualification. Experience in rural areas will be an additional qualification. Candidates without family encumbrances preferred. Selected candidates will be governed by the Railways' terms and conditions applicable to Nurses.

CATEGORY II — TRACERS (MECHANICAL) IN SCALE Rs. 60-150. Two posts. **AGE:** Between 18 and 30 years on 1-10-1955. **QUALIFICATIONS:** Passed Matriculation or equivalent examination and must have previous experience in tracing. Diploma or Certificates in Drawing or other Technical Examinations will be an advantage.

CATEGORY III — DISPENSERS IN SCALE Rs. 55-130: Six posts (One post is reserved for a Scheduled Caste candidate). **AGE:** Between 20 and 30 years on 1-10-1955. **QUALIFICATIONS:** Must possess a certificate of training and proficiency in dispensing granted by a recognised School or by other Examiners appointed by Government and must be registered if belonging to a State in which the State Medical Faculty maintains a list of Registered Compounders. Experience in rural areas will be an additional qualification. Selected candidates are required to pass First Aid Examination of St. John Ambulance Association within one year (for which necessary facilities will be provided), failing which the services are liable to be terminated.

CATEGORY IV — MIDWIFE IN SCALE Rs. 60-105: One post (Scheduled Caste candidate preferred). **AGE:** Not more than 32 years on 1-10-1955. **QUALIFICATIONS:** Must be in possession of Government Diploma in Midwifery. Experience in rural areas will be an additional qualification.

CATEGORY V — ASSISTANT TEACHER IN SCALE Rs. 68-170: One post (Upto 31-3-1956). **AGE:** Between 20 and 40 years on 1-10-1955. **QUALIFICATIONS:** Passed Matriculation or equivalent examination and Secondary Grade trained. Should have experience in teaching in Primary Schools and should be able to teach through the medium of Telugu, Hindi and English.

2. Candidates should enclose statement showing the full details of their previous service and experience.

3. The Upper age limit is relaxable by 5 years for Scheduled Castes and Scheduled Tribes; also relaxable upto 40 years for bona fide displaced persons and upto the extent of war service rendered for war service candidates, provided the applications are submitted through Employment Exchanges.

4. Applications should be submitted on the prescribed form obtainable in person on payment of Rupee One (Four annas for Scheduled Castes, Scheduled Tribes and Displaced persons) from Booking Offices at important Railway Stations and from Employment Exchanges. Application forms are not stocked and sold in the Commission's Office.

5. Applications should be filled by the applicants in their own handwriting and should reach the SECRETARY, RAILWAY SERVICE COMMISSION, 58, GOPATHY NARAYANASWAMY CHETTY ROAD, THEAGARAYANAGAR, MADRAS-17, on or before 19-10-1955 together with copies of necessary certificates. Self-addressed envelopes should **not** be sent by the candidates.

6. The Commission regret their inability to enter into correspondence with any individual or organization in respect of any matter connected with the selection or non-selection of any candidate(s). A candidate who tries to get his name recommended to the Commission will be disqualified.

ఆంధ్రరాష్ట్ర అవతరణ వార్షిక సందర్భంలో

మధు ట్రేడర్స్ – జనరల్ & పేపర్ డీలర్సు
పోస్టుబాక్సు నెం. 9 టెలిఫోను నెం. 60
తాడేపల్లి గూడెం
శుభాకాంక్షలతో సమర్పించు

"పెండ్లి తాంబూలం"

రచన: మల్లాది సత్యనారాయణ.

ఆంధ్రప్రభ, ప్రజామతలు చక్కని రివ్యూ చేసియున్నవి కొద్దికాపీలు మాత్రమేయున్నవి త్వరపడకపోతే ఆశాభంగం 100పు వకమూలు. ఒకేసారి ఆర్డర్ చేయువారికి మంచి కమీషను.

«తాటిపర్తి వైద్యం»

మరువవద్దు

మా హెడాఫీసు పిఠాపురమనకు మార్చలేదు. తాటిపర్తిలోనే యున్నది. ఇక్కడకే ఉత్తరములు వ్రాయవలెను. శ్రీ రామజోగి వరప్రసాద్ నెం 1. ఉబ్బు, గుల్మనంజు, నెం 2. గుండెదడ, తెల్లపొండు, నెం 3. బుల్లి, నలుపు. ఎరుపు. మేహములకు మా తండ్రి శ్రీ రామజోగిగారికి గొప్ప మహర్షి బాబాచే ప్రసాదించబడి 106 సం॥ పై నుండి ప్రఖ్యాతిపొంది నేరంటిగా పనిచేయుచున్నది.



శ్రీ రామజోగి ప్రాచీనాంధ్రాయుర్వేద వంశపారంపర్య వైద్య శిరోమణి యందరి రామజోగిగారి కి॥ శ్రీరాములు అండ్ సన్సు, తాటిపర్తి (వయా) గొల్లప్రోలు తూ॥ గోదావరి.

ఆంధ్రరాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ శుభ సమయమున మా అభిమానులకు, కొత్తావారులకు హృదయపూర్వకమైన అభినందనలు

వి. అబ్దుల్ జబార్ సాహెబ్ సన్సు, వెలూరు (నార్తు ఆర్కాడు)

1-10-55 తేదీన ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భాన ఆంధ్ర ప్రజానీకానికి మా హృదయపూర్వకమైన అభినందనలు

100 వ నంబరులో మేలిరకం చేనేత చీరలు ఆకర్షణీయమైన బార్డర్లతోను, ఆధునికమైన కొంగులతోను తయారుచేయువారు. ఆధునిక డిజైన్లతో బొంబులు, చెక్ పీసులు కలవు. సహకార పద్ధతిమీద తయారుచేయబడినవి. గ్యారంటీ పక్కా రంగులు.

వివరములకు:
జవహర్‌పురం దేవాంగ వీవర్సు కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్సు సొసైటీ లిమిటెడ్,
(నం. 1516) వేలాండిపాలయం (పి. ఓ.) (వయా) కోయంబత్తూరు.

అభినందనలు

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ అవతరణోత్సవ దిన సందర్భమున మా ఆంధ్ర మిత్రులందరికి అభినందనముల నందజేస్తూ, వారికి శుభాకాంక్షలు కోరుతున్నాము. మేము వారికి శక్తివంచన లేకుండ సేవచేయగలమని వాగ్దానం చేస్తున్నాము.

న్యూజిలాండ్ ఇన్‌స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్
స్థాపితము: 1859
12, అంగప్పనాయక్ వీధి, మద్రాసు - 1.
అగ్ని, నౌకా, మోటారుకారు, యింకను తదితర అన్ని రకముల ప్రమాదముల భీమా వ్యాపారం చేయబడును

బి. పార్థసారథి, చీఫ్ రిప్రజెంటేటివ్, అరండల్ పేట, గుంటూరు.
కే. నారాయణన్, రెసిడెంట్ మేనేజరు.

ఎల్లప్పుడు "పడవ" మార్కు బనియన్లనే వాడండి
అవి మన్నికకు, సరసమైన ధరలకు పేరొందినవి

ట్రేడ్ మార్కు

గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, నార్తు, సౌత్ విశాఖ జిల్లాలకు మా ఏజంట్లు:
శ్రీ లక్ష్మి అండ్ కో
ముత్యాలంపాడు, :: విజయవాడ - 2.
తయారుచేసినవారు:
హరూన్ నిట్టింగ్ కంపెనీ, పల్లడం రోడ్డు, తిరుప్పూర్, (ద. రైల్వే)

పాత్రుడుగారి
బాల సంజీవని (Regd)
పిల్లల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులను నివారించును
డాక్టరు పిల్లా పాపయ్య పాత్రుడు & బ్రదర్సు
19, దక్షిణ మాడ వీధి, మైలాపూరు, మదరాసు-4. ఫోను నెం: 71354
బ్రాంచి:—1, సారంగపాణి కోవిల, తూర్పు వీధి, కుంభకోణము
అన్ని మందుల షాపులలోను దొరకును

రాష్ట్రాభివృద్ధి-ద్వితీయ వత్సరంలో పురోగతి



తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ భవనాలు



కె. సి. కెనాల్ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతంలో రోడ్డు నిర్మాణ కార్యక్రమాలలో ప్రజలు పాల్గొన్నప్పటి ఫోటో



ఢిల్లీలో చైనీస్ కళా ఖండాల ప్రదర్శనం

డాక్టర్ రాధాకృష్ణన్ చే ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29— ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ నేడు ఇక్కడ చైనీస్, మంగోలియన్ మంచూరియన్, పాత టర్కిష్ కళా సాహిత్యాలకు సంబంధించిన వివిధ వస్తువుల ప్రదర్శనానికి ప్రారంభోత్సవం చేశారు.

ఈ వస్తువులను డాక్టర్ రఘువీర (ఎం. పి.) ఇటీవల మూడు నెలలపాటు చైనాలో పర్యటన చేసినప్పుడు సేకరించారు. ప్రదర్శనాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ఏర్పాటు చేసింది.

ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నెహ్రూ, ఇతర కేంద్ర మంత్రులు, రాయబారులు, అధికారులు, పురాతత్వశాస్త్రజ్ఞులు, కళాప్రియులు హాజరయ్యారు.

డాక్టర్ రాధాకృష్ణన్ చైనా, భారతీయులకుగల అత్యంత ప్రాచీన సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావించి, ఆ సంబంధాల పునరుద్ధరణ ప్రస్తుతం జరుగుతున్నదన్నారు. యోగం, భూతదయ ప్రధాన లక్షణాలైన శైవ, బౌద్ధమతాల ప్రభావం చైనాపై కలదని, ఇక్కడ ప్రదర్శితమైన సాహిత్య కళాఖండాలు మానవుని ఉన్నతాశయాలకు ప్రతిబింబాలని అన్నారు. ఈ ప్రదర్శనాన్ని తిలకించేవారు భారత, చైనా నాయకులు తమ ఉన్నత సిద్ధాంతాలను ఆచరణలో ఎలా పెట్టారో గుర్తించగలరని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సిద్ధాంతాల విస్తృతాసారమే పంచశీల అని, ఇదిన్యూ కాదని అన్నారు.

బెంగుళూరులోని పాడి పరిశోధన కేంద్రం

ప్రాంతీయ కేంద్రంగా అభివృద్ధి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29— బెంగుళూరులోని పాడి పరిశోధన కేంద్రాన్ని దక్షిణ భారతదేశం అవసరాల మేరకు సమగ్రమైన ప్రాంతీయ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వ ఆహార వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు నేడు న్యూఢిల్లీలో వెల్లడించారు.

ప్రస్తుతం ఆ కేంద్రంలో వున్న పాడివ్యవహారాల రసాయనశాస్త్ర శాఖ, రసాయనిక శాఖ, టెక్నాలజీ శాఖ, పశుపోషణ శాఖలను యథాతథంగా వుంచడమే గాక అవసరమైనప్పుడు వాటిని అభివృద్ధి కూడా చేయగలరని, ఆ కేంద్రాన్ని ఆనుకొనివున్న అదనపు సలాన్ని రాష్ట్రప్రభుత్వం దఖలు చేయగానే ఆ కళాశాల అదనపు సౌకర్యా[illegible]

ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున అందరికి మా అభినందనలు



ఫిలిప్సు రేడియో

ఆనందమును ప్రతి ఒక్కరికీ చేకూర్చుటకు
ఫిలిప్సు PHILIPS రేడియో
ఇంటింటా వుండాలి
వివరములకు: మోడరన్ ఆటో స్టోర్సు
(మారుతీ సినిమా ఎదురుగా) కాన్వెంట్ వీధి, విజయవాడ 1.

ప్రకటన

మంగళగిరి చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘంలో నెం. 20 నుండి నెం. 100 వరకు నేత రంగులలో చీరలు ధోవతులు మొదలగునవి బాహ్యముగాను నూతన డిజైన్లలో తయారుచేయబడును. అన్ని చేనేత సహకార సొసైటీల తాలూకు నూలును అద్దకం వేయుటకు శ్రీ రిజిష్ట్రారువారు యీ సంఘమునకు అనుమతి యిచ్చియున్నారు. అద్దకం విఖ్యాతమైన వారిచేత వేయించబడును. రంగులు పక్కారంగులు అద్దకం ఛార్జీలు చాలా సరసముగా నుండును. చేనేత సహకార సంఘములు తమ నూలును యీ సంఘములో అద్దించుకొని సహకార సంస్థలను ప్రోత్సహించని మధ్య అద్దకందారులను విడనాడి సహకార సంఘములను ప్రోత్సహించ కోరుచున్నాము.

జి. మణిభూషణాచారి, స్పెషల్ ఆఫీసర్

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ దినమున
ఆంధ్ర ప్రజానీకమునకు మా హృదయపూర్వకమైన అభినందనలు
ఎల్లప్పుడు వాడండి
"ధనలక్ష్మి" చీరలు
* గ్యారంటీ పక్కా రంగు * మన్నిక గల నేత
చేతితో 100 వ నంబరు సన్నని నూలులో — పక్కా రంగులలోను కోరా సిల్కులలోను చీరలు తయారు చేయబడును.
వివరములకు:
ధనలక్ష్మి హాండ్‌లూం వీవర్సు కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్ సొసైటీ లి॥
శుక్రవారం పేట, (నెం. 1554) కోయంబత్తూరు.

శంకు బీడీలను
ఉపయోగించండి

ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్,
స్థాపితం: 1923 (షెడ్యూల్డు బ్యాంకు)
చెల్లింపబడిన మూలధనము రిజర్వులు (30-6-55 నాటికి) రు. 45,81,720
డిపాజిట్లు రు. 8,00,00,000 మించినవి
ఆచరణలో యున్న వ్యాపార మొత్తం రు. 9,50,00,000 మించినవి
ఆంధ్రరాష్ట్రమంతటా, మద్రాసులోను, బళ్లారి పట్టణమున బ్రాంచీలు. పట్-ఆఫీసులు కలవు
బంగారు వస్తువులమీద, గవర్నమెంటు పత్రములమీద, బులియను, ధాన్యము,
ఇతర సరుకులమీద అప్పులు ఇవ్వబడును.
ఫారిన్ ఎక్స్‌ఛేంజి పనితో సహా అన్ని రకములైన బ్యాంకింగు వ్యాపారములు చేయబడును.
హెడ్డాఫీసు: ఏలేశ్వరపు రామచంద్రమూర్తి, ఎం.ఎ., బి.ఎ. బి.బి.
మచిలీపట్టణము జనరల్ మేనేజరు.

బావుటా బీడీలే
బహు మేలైనవి
రిజిష్టర్డు నెం. 86896


రిజిష్టర్డు నెం. 82978
షేక్ ఇస్మాయిల్ అండ్ సన్
బావుటా బీడీ ఫ్యాక్టరీ, తెనాలి
హెడ్డాఫీసు: చాకలిపేట — మద్రాసు 21

"ఇండస్ట్రియల్" ఎక్కువ బోనస్సు ప్రకటిస్తున్నారు
కూపన్లతోకలిపి భీమాకు పొలుకు 1,000కి రు. 18/-
పొలుకు 1,000కి రు. 15/-
[illegible] వహించి పనిచేయు

ఇండియా సోషలిస్టుపార్టీ

హైదరాబాద్ ప్రజా-సోషలిస్ట్ పార్టీలోని లోహియా వర్గంచే స్థాపన

హైదరాబాద్, సెప్టెంబర్ 29—

ప్రజా-సోషలిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ నేడు సమావేశమై కేంద్ర ప్రజా-సోషలిస్ట్ పార్టీనుంచి విడిపోయి, వెంటనే ఇండియా సోషలిస్ట్ పార్టీగా వ్యవహరించడానికి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానం మేరకు ఇండియా సోషలిస్ట్ పార్టీగా నేటినుంచే రూపొందింది.

కేంద్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం విధానాలతోను, కార్యకలాపాలతో అసంతృప్తి చెందిన, సోషలిస్టులు అఖిల భారత సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం నిమిత్తం సమావేశం కావలసిందిగా కోరుతూ తీర్మానించబడింది.

ప్రజా-సోషలిస్ట్ పార్టీ కార్యవర్గం నిరంకుశంగా [illegible] చేయడంతో పార్టీ నియమావళిని, విధానాలను ఉల్లంఘించి, తన అధికారాలను కోల్పోయిందని ఈ తీర్మానంలో స్పష్టపరచబడింది.

సోషలిస్టు ఉద్యమం అధికారంలో లేనప్పుడు శక్తివంతమైన ప్రతిపక్షంగాను, అధికారంలో వున్నప్పుడు జాతీయార్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొనివచ్చేదిగాను వుండగలదని తీర్మానంలో స్పష్టపరచబడింది.

రాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మొత్తం 218 మంది డెలిగేట్లలోను 132 మంది పాల్గొన్నారు.

ప్రజా-సోషలిస్టుపార్టీ కేంద్ర కార్యవర్గాన్ని సమర్థించేవారు వచ్చే నెల మరొక సమావేశం ఏర్పాటుచేశారు.

నూతన సోషలిస్టు పార్టీగా రూపొందిన ప్రజా-సోషలిస్టుపార్టీ సభ్యుల నమోదు మున్నగు విషయాలకు కొన్ని నిబంధనలు చేసింది. సభ్యుల నమోదు తుది గడియలలో చేయక, క్రమబద్ధంగా, మొదటినుంచి చేయాలని ఎక్జిక్యూటివ్ సభ్యులతో గ్రామ, పట్టణ, జిల్లా సంఘాలను ఎన్నుకోవాలని, ప్రజలనుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించబడింది.

కొత్త పార్టీలో క్రమశిక్షణ అనే దానికి నూతనార్థం కూడా నిర్వచించబడింది.

నిజమైన సోషలిస్టు లందరూ నూతన సోషలిస్టు పక్షం అవసరాన్ని [illegible] ప్రజల ప్రాతినిధ్యం వహించడానికి, వారిని ప్రజాస్వామ్య సోషలిజం లక్ష్యం వైపు నడిపించడానికి సమర్థమైనదిగా బలపరచాలని [illegible] సభ తీర్మానించింది

సప్తవర్ష

సమావేశంలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌పార్టీ అధికారాన్ని చిక్కబట్టుకొనడానికి తలపెట్టిన సప్తవర్ష కార్యక్రమాన్ని వివరించారు.

వచ్చే ఏడు సంవత్సరాలు శిక్షణకాలమని, ఈ ఏడేళ్లు 3,000 మంది కార్యనిర్వాహకులను 30 వేల మంది కమిటీ సభ్యులను, మూడు లక్షల మంది పార్టీ కౌన్సిలు సభ్యులను, 30 లక్షల మంది పార్టీ సభ్యులను కొత్త పార్టీ తయారుచేస్తుందని, ఈ శిక్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమరంగాను, నిర్మాణాత్మక విధానాలతోను నిర్వహించగల 3,000 మంది శాసనసభ్యులను తయారుచేయడానికి ఉద్దేశించబడిందని అన్నారు.

దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు పాత సంప్రదాయాన్ని అనుసరించి లోపభూయిష్ఠమైన ఒక క్రమాన్ని అనుసరించాయని, బుద్ధుడు, సంఘం, ధర్మంలాగ. ప్రథమ ప్రాధాన్యం నాయకునికి, తర్వాత పార్టీకి, తర్వాత పార్టీసిద్ధాంతానికి ప్రాధాన్యమిచ్చాయని, కాని, తను సిద్ధాంతానికి మొదటి ప్రాధాన్యం రెండవది పార్టీకి మూడవది నాయకునికి ఇస్తానని అన్నాడు పునరుద్ధరించబడుతున్న సోషలిస్టుపార్టీ ఈ సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

ఆదాయం పన్ను శాఖ

400 మంది ఆఫీసర్ల నియామకం సంభవమట

నాగపూర్, సెప్టెంబర్ 28 — ఆదాయం పన్ను చెల్లించటలో దిగుబాట్లు పెరిగిపోతున్నందున, ఆ పనిని పూర్తి చేయడానికి వచ్చే మూడు సంవత్సరాలలోను ఆదాయం పన్ను శాఖలో 400 మందిదాకా కొత్త అధికారులు నియమించబడగలరని కేంద్రరెవిన్యూ బోర్డు సభ్యుడు మిస్టర్ ఎ. సి. బోస్ నేడిక్కడ వెల్లడించారు.

ఇప్పటికప్పుడే 180 మందికి శిక్షణ ఇవ్వబడిందని, వీరు ఈ ఏడే ఉద్యోగాలలో చేరగలరని, వచ్చే రెండేళ్లలోను మిగతవారు చేరగలరని, వీరం [illegible] పన్నుల

ఆంధ్రరాష్ట్రాభివృద్ధికి ఒక గట్టి పునాది కానున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు

నాగార్జునసాగర్ డామ్ నిర్మించబడనున్న ప్రాంతాన్ని గవర్నర్ త్రివేదీ సందర్శించినప్పటి ఫొటో. తెలటి గీతల మధ్యనున్న ప్రాంతంలో డామ్ నిర్మించబడగలదు

కాంగ్రెసు మహాసభ ఏర్పాట్లు

ప్రచారక ఉపసంఘం నిర్ణయాలు

అమృతసర్, సెప్టెంబర్ 29 — కాంగ్రెసు మహాసభ ప్రచారకోపసంఘం నేడు సమావేశమై మహాసభకు రాగల దాదాపు 400 మంది పత్రికా విలేకరులకు చేయవలసిన ఏర్పాట్లను గురించి చర్చించింది

"విషయనిర్ణయసభ మందిరానికి, బహిరంగసభ జరిగే పందిరికి మధ్యగా ప్రెస్ కాలనీని నిర్మించాలని, పత్రికా విలేకరుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని, మరికొన్ని వసతులను అందుబాటులోఏర్పాటు చేయాలనికూడా తీర్మానించింది పత్రికా విలేకరులకు అవసరమైన ఏర్పాట్లు

ఐసెన్‌హోవర్ ఆరోగ్య పరిస్థితి

డెన్వర్, సెప్టెంబర్ 28—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఆరోగ్య పరిస్థితి ఎట్టి ఒడుదుడుకులు లేకుండా సంతృప్తికరంగా వున్నదని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు నేటి సాయంకాలం ప్రకటించారు.

నిన్నరాత్రి 9 నుంచి నేటి ఉదయం 6-15 గంటలవరకు ఆయన సుఖంగా నిద్రపోయాడని, నేటి మధ్యాహ్నం భోజనానంతరం ఆయన ఒక గంటసేపు విశ్రాంతి తీసుకున్నాడని ఈ ప్రకటనలో వివరించబడింది.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press.

ఆంధ్ర సిరిసంపదలతో సదా వర్ధిల్లుగాక!
ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ శుభసందర్భమున్న
ఆంధ్ర ప్రజానీకానికి మా శుభాకాంక్షలు
వైవిధ్యంలో ఏకత్వము

సంపూర్ణ ఏకాభిప్రాయము:
"మాకు ఫోనిక్స్ పంకాలు తృప్తినిచ్చినవి!"
ఫోనిక్సు పంకాలు సమస్త ప్రజల అభిమానానికి పాత్రమైనవి.
Phoenix FANS
CEILING, CABIN, TABLE & EXHAUST TYPES
R.M.S. & CO., LTD. 16, BROADWAY, MADRAS-1.
బ్రాంచి: 10/75, పార్కు రోడ్, విజయవాడ.

1-10-55 తేదీన ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున విశాలాంధ్ర దేశంలోని మా అభిమానులకు, ఖాతాదారులకు హృదయపూర్వకమైన అభినందనలు
ఆర్. సామినాథ చెట్టి అండ్ కో.,
"ఆర్. ఎస్. సి. ఓ" చీరలు
తయారుచేయువారు. 100వ కౌంటుల నూలు, అద్దకం, చీరలు వివిధ ఆధునిక డిజైనులలోను, తగిన బార్డరులతోను తయారు చేయబడును.
Grams: "ORRESCO" Phone: 1002
509, రంగై గౌండర్ వీధి, కోయంబత్తూరు

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ శుభ సమయంలో

హనుమాన్ కాఫీ మిల్లు
వారి అభినందనములు
అజ్జరపు బ్రదర్సు
కిరాణా అండు జనరల్ మర్చెంట్సు,
తాడేపల్లిగూడెం.

3.10.55

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 40
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
2-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 80383

అనంతపురం రైతుకు బహుమతి

అనంతపురం, సెప్టెంబర్ 30—అనంతపురం తాలూకా పడమటి ఎల్లేరు గ్రామానికి చెందిన రైతు వై. జాకోబ్ రెడ్డికి 1954-55 పంటల పోటీలో ప్రథమ బహుమానం లభించింది. ఈయన ఎకరానికి 10,061 పౌనుల ధాన్యం పండించారు. 500 రూపాయల నగదు, 100 రూపాయల ఖరీదుగల బంగారు పతకం ఇవ్వబడగలదు.

వైభవోపేతంగా ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను ప్రశాంతంగా పరిశీలించాలని గవర్నర్ శ్రీ త్రివేది విజ్ఞప్తి

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రం వాటా 140 కోట్లు కావచ్చునని సూచన

(ఆంధ్రప్రభ కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 1—

ఆంధ్ర గవర్నరు శ్రీ సి. యం. త్రివేది, నేడిక్కడ జరిగిన ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సభలో ప్రసంగిస్తూ, రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం సిఫారసులను "ప్రశాంతంగానూ, ఆచరణ దృష్టితోను" పరిశీలించాలనీ, "ఉద్దేశానికి లోను కావడం లేదా అవాంఛనీయమైన ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నించడం తగదని" రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా రైళ్ళను ఆపడం, టిక్కట్లు లేకుండా ప్రయాణాలు చేయడం, రైళ్ళు నడవకుండా చేయడం వంటి చర్యలు తగవనికూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొంటూ హెచ్చరించారు.

ఇండియాలో ప్రప్రథమంగా అవతరించిన భాషారాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం నేడు తృతీయ జన్మదినోత్సవాన్ని యిక్కడ వైభవంగా జరుపుకున్నదని విన్నవే కేంద్ర ప్రభుత్వానికి చేరిన రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదికలో విశాలాంధ్ర ఏర్పాటు గురించి రెండు కోట్లమంది ఆంధ్రరాష్ట్ర వాసులు ఎంతో ఆశతో తెలుసుకోదలుస్తున్నారు. తను విశాలాంధ్ర ఏర్పాటు కొరకు తీరగలదో తెలిపి వున్నప్పుడు రాష్ట్ర నవరజోత్సవం [illegible] ఇంకా ఎక్కువ ఉత్సాహంగా జరుపుకొనే వారమని అన్ని రాజకీయ పక్షాల నాయకులు చెబుతున్నారు. అలాంటి సమయంలోనే గవర్నరు శ్రీ త్రివేది పై హెచ్చరికను చేసి నప్పటికి, రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం చేసిన సిఫారసుల సంగతి తనకేమీ తెలియదని, కాగా ఆ సంఘం నివేదిక ప్రభుత్వానికి సమర్పించబడినదని మాత్రమే విన్న సాయంకాలం రేడియోలో విన్నామని అన్నారు.

పోలీసు కవాతు ప్రదర్శనం, పెరేడుతో ఆంధ్ర రాజధానిలో నేడు రాష్ట్రావతరణ దినోత్సవం ప్రారంభం అయింది. ఈ సందర్భంలో సెల్యూట్ ను స్వీకరించిన గవర్నరు శ్రీ త్రివేది, అక్కడ చేరిన ప్రజాసమూహాన్నుద్దేశించి ప్రసంగిస్తూ ద్వితీయ పంచవర్ష ప్రణాళికద్వారా రాష్ట్రా

బొంబాయిలో గాంధీ స్మారక చిహ్నం

ఆదివారంనాడు ప్రారంభోత్సవం

బొంబాయి, సెప్టెంబర్ 30—బొంబాయిలోని "మణిభవన్"లో అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ నేషనల్ మెమోరియల్ ను లోక్ సభ స్పీకర్, గాంధీ స్మారకనిధి అధ్యక్షులు శ్రీ జి. వి. మవలంకర్ ప్రారంభోత్సవం జరుపుతారు. 1917—34 మధ్య గాంధీజీ బొంబాయి ఎప్పుడు వచ్చినా ఈ భవనంలోనే బస చేసేవారు.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాల్యం నుంచి నిర్యాణంవరకు ప్రముఖ ఘట్టాలు చిత్రించబడిన చిత్రపటాలు, గాంధీజీ ఉపయోగించిన వస్తువులు ఈ భవనంలో ప్రదర్శించబడతాయి. గాంధీజీ రచనలు, ఆయనకు సంబంధించిన వారికి అవసరం కాగల పుస్తకాలు, లేఖలు, డాక్యుమెంట్లు యివ్వబడగలవు.

...త్యున్నతికి జరగనున్న కృషిని వివరించారు ఆంధ్ర యువకులను ఉద్దేశిస్తూ గవర్నర్ యిలా అన్నారు:

"కొన్ని సందర్భాలలో, ఆంధ్ర విద్యార్థి మిత్రులు, అపసవ్యంగా వ్యవహరించడం కద్దు. చాలాకాలం కిందట నేనుకూడా కొంతకాలం విద్యార్థిగా వున్నాను కనుక, వారంటే నాకెంతో ఆదరభావం వుంది. రైళ్ళను ఆపడం, టిక్కట్లు లేకుండా ప్రయాణం చేయడం, రైళ్ళ ప్రయాణాలకు ఆటంకాలు కలిగించడంవంటి చర్యలద్వారా, వారు నాకు బాధ కలిగించరనే ఆశిస్తున్నాను."

ఆశావహంగా వుండే ఆంధ్రరాష్ట్రానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో రావాల్సి

(మిగతా 2 వ పేజీలో)

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం

ప్రారంభవ్యయానికి ఉత్తరువులు

కర్నూలు, సెప్టెంబరు 30—నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వెంటనే అవసరం కాగల ఖర్చులు చేయడానికి మొన్న హైదరాబాదులో సమావేశమైన ప్రాజెక్టు కంట్రోలు బోర్డువారు, బోర్డు అధ్యక్షుడు, సెక్రటరీకి, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుకు అవసరమైన అధికారాలను యిచ్చారు.

ఆ బోర్డు సమావేశాలలో పాల్గొని నేడే యిక్కడికి తిరిగివచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నంజీవరెడ్డిగారు, అసెంబ్లీలో ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానంగా పై విషయాన్ని తెలియజేశారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తొలిదశకు 72 కోట్లుఖర్చు అవుతుంది అందులో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద, ఆంధ్ర హైదరాబాదు ప్రభుత్వాలు రెండూ 32 కోట్లు ఖర్చు చేయగలవు అనుకున్నదానికంటె ముందుగా పని జరిగినప్పుడు అవసరమైన అదనపు సొమ్మును ప్లానింగ్ కమిషన్ యివ్వగలదని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు వివరించారు.

మద్రాసునుంచి

నెహ్రూ కార్యక్రమం

మద్రాసు, సెప్టెంబర్ 30—అక్టోబర్ 2 వ తేదీని ప్రధాని నెహ్రూ పెరంబూరులోని రైలుపెట్టెల ఫ్యాక్టరీకి (ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రోజున ప్రధాని నెహ్రూ సెంట్ జార్జి కోటకు ఎదురుగా వున్న బీచ్ లో ఒక బహిరంగసభలో కూడా ప్రసంగిస్తారు. ప్రజల సౌకర్యార్థం మద్రాసు ప్రభుత్వంవారు ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటుచేశారు.

ఇకనుంచి ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైళ్ళను కూడా కొన్ని మార్గాలమీద ప్యాసింజర్ బండ్లకు వలెనే టైముపట్టికారం నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సెంట్రల్ రైల్వే ముందుగా వీటికి టైముటేబుల్ ప్రకటించింది.



పూజ్య బాపూజీ

నేడు (అక్టోబర్ 2 వ తేదీనాడే) గాంధి జయంతి

భూదానోద్యమ యాత్రకై ఆంధ్ర రాష్ట్రంలో ఆచార్య భావే ప్రవేశం

ఆముదాలవలస, అక్టోబర్ 1—

ఆచార్య వినోబాభావే నేడు ఆంధ్రరాష్ట్రంలో భూదానోద్యమ యాత్రను ప్రారంభించారు. కోరాపుట్ జిల్లాకు చెందిన జగన్నాథపురం గ్రామంనుంచి నేడు బయలుదేరి శ్రీకాకుళం జిల్లాకు చెందిన బత్తిలి గ్రామానికి ఆచార్య భావే చేరడంతో ఆంధ్రరాష్ట్రంలో మూడు నెలలపాటు ఆయన జరుపనున్న యాత్ర ప్రారంభమైంది.

తెలంగాణలో కమ్యూనిస్టుల పాగించిన ఆందోళన పరాకాష్ఠకు చేరివున్న సమయంలో తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో 1951 ఏప్రిల్ 18 వ తేదీన ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పటికి కాలినడక ఆయన 12,000 మైళ్ళ దూరం హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో పర్యటించి, నేడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించారు. ఇప్పటికి మొత్తం 40,62,142 ఎకరాలను ఆయన సేకరించ గలిగారు.

నేపాల్ లో ప్రజాప్రభుత్వ స్థాపనలో విలంబన జరుగుతున్నందుకు నేపాలీ ప్రజాపరిషత్ అసంతృప్తిని ప్రకటించింది.

మంత్రివర్గంతో ప్రజాపార్టీ సహకారం

చెయిర్మన్ శ్రీ విశ్వనాథంగారి వివరణ

విజయవాడ, అక్టోబర్ 1—ఆంధ్ర ప్రజా పార్టీ చెయిర్మన్ శ్రీ తెన్నేటి విశ్వనాధంగారు నేడు ఇక్కడి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజాపార్టీ ఇప్పటికీ ఐక్య కాంగ్రెసు లెజిస్లేచరీ పార్టీలోనే వున్నదని, కనుక రాష్ట్ర మంత్రివర్గం నుంచి ప్రజాపార్టీ ప్రతినిధి ఉపసంహరించుకొనరాదని అన్నారు.

శ్రీ విశ్వనాధంగారు నేడు మద్రాసు వెళ్లనున్నారు.

స్టేషన్ లో పత్రికా విలేకరులు కలుసుకోగా మంత్రివర్గంపట్ల ప్రజాపార్టీ వైఖరిని ఆయన వివరిస్తూ ఆంధ్రరాష్ట్రం శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వంతో ప్రతిపార్టీ సహకరించవలసి వుందని అన్నారు.

ఆంధ్రలో మునిసిపల్ కౌన్సిల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రతిపాదించినందుకు విమర్శిస్తూ ఈ కారణంగా మంత్రివర్గంనుంచి రాజీనామా చేయవలసిందిగా ప్రజాపార్టీ ప్రతినిధి డాక్టర్ నాగేశ్వరరావుగారిని హెచ్చరిస్తూ విజయవాడ పట్టణం ప్రజాపార్టీ కార్యవర్గం చేసిన తీర్మానంపై వ్యాఖ్యానంచేస్తూ పై అభిప్రాయాలను శ్రీ విశ్వనాధంగారు ప్రకటించారు.

రంగూన్, సెప్టెంబర్ 28—ముసుముందు వస్తువుల కొరత ఏర్పడనున్నదనే ఉద్దేశంతో వస్తువులను రహస్యంగా విల్వచేసి అధిక లాభాలను తీయడానికి ప్రయత్నించే వారికి తగిన శాస్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయమై వున్నదని బర్మా ప్రధాని ఉను నేడిక్కడ అన్ని దేశాల వర్తకులతో కూడిన సమావేశంలో హెచ్చరించాడు.

భారత రైల్వేలు
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరి
(పెరంబూరు)
2-10-55 వ తేదీ ప్రధానిచె
ఉత్పత్తి ప్రారంభోత్సవం
రైల్వే అధికారులు పంపిన ఆహ్వానాలు, అనివార్యమైన స్థలాభావంవల్ల పిల్లలకు స్నేహితులకు తదితరులకు వర్తించవని ఆహూతులకు విన్నవించడమైనది

రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ సూచన

ప్రజలు కోరితే విశాలాంధ్ర స్థాపనకు అవకాశం

సంయుక్త కర్ణాటక, ఐక్య కేరళలతో పాటు దేశాన్ని మొత్తం 16 రాష్ట్రాల కింద విభజించాలని సిఫార్సు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30—

రాష్ట్ర పునర్నిర్మాణం విషయమై తగు సిఫార్సులు చేయడం కోసం నియమించబడిన ఫజల్ ఆలీ కమిషన్ తన నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించింది. అధ్యక్షుని నివాసంలో నివేదికపై సంతకాలు జరిగినవి. మిస్టర్ ఫజల్ ఆలీ, పండిట్ కుంజ్రూ, సర్దార్ పణిక్కర్ చేవ్రాళ్లు చేసిన వెంటనే నివేదిక ప్రభుత్వానికి అందజేయబడింది.

దేశంలో అనవసరమైన ఊహాపోహాలు, ఉద్రిక్తత నివారించడం నిమిత్తం భారత ప్రభుత్వం ఈ నివేదికను సాధ్యమైనంత త్వరలో ప్రకటించదలచింది.

రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనాదృష్టితోను, కాంగ్రెస్ దళల దృష్టితోను పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వుండాలని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించబడ్డాయి.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రతులు రాష్ట్ర ప్రభుత్వాలకు విలంబన లేకుండా అందజేయబడుతాయి.

ఫజల్ ఆలీ నివేదిక అమలుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంకోసం ఇండియా ప్రభుత్వం హోంశాఖలో ప్రత్యేకంగా ఒక ఉపశాఖ ఏర్పాటుచేయబడుతున్నది. కమిషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ హరిశర్మ ఈ ఉపశాఖను నిర్వహిస్తారు.

ఈ నివేదికపై సభ్యులు సంతకాలు చేసిన తర్వాత కమిషన్ కార్యదర్శి శ్రీ పి. పి. చౌదరీ (ఐ. ఏ. ఎస్.) దానిని హోంశాఖ కార్యదర్శి శ్రీ ఏ. వి. పాయ్ కి అందజేశారు. నివేదిక నేడు మధ్యాహ్నం హోంశాఖమంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంత్ కు ఆయన సోనేపెట్ నుంచి తిరిగి రాగానే అందజేయబడింది.

తర్వాత నివేదిక ప్రతి ఒకటి ప్రధాని పండిట్ నెహ్రూకు అందజేయబడింది.

సాయంకాలం కేంద్ర మంత్రివర్గం సమావేశమై నివేదికపై చర్చలు జరిపింది.

నివేదికలోని విషయాలను గురించి అధికారికంగా సూచన లేమీ తెలియడం లేదు. సుమారు 250 పుటలున్న ఈ నివేదిక ఏకగ్రీవమైనదని తెలుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ ల విలీనాన్ని గురించి మాత్రమే అధ్యక్షుడు ఫజల్ ఆలీ సర్దార్ పణిక్కర్ భిన్నాభిప్రాయాలు ప్రకటించారు.

కమిషన్ నివేదిక త్వరలో ప్రకటించబడనుండగా, దానిలోని విషయాలను గురించి ఊహాగానం చేయడం సాహసమే. అయినా, మొత్తం రాష్ట్రాలు 16 వుండగలవని తెలుస్తున్నది. అవి ఇవి:

మద్రాసు, కేరళ, ఆంధ్ర, తెలంగాణా, ఒరిస్సా, కర్ణాటక, బొంబాయి, సౌరాష్ట్ర, విదర్భ, మహాకోసల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బీహార్, బెంగాల్, అస్సాం.

ఇవి కాక మణిపూర్ ఈశాన్య సరిహద్దు ప్రాంతం, అండమాన్, నికోబార్ దీవులు కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలుగావుంటాయి.

నివేదిక సిఫార్సుల ప్రకారం ఇప్పుడున్న హైదరాబాద్, మైసూర్, కూర్గ్, మధ్య ప్రదేశ్, మధ్యభారత్, పెప్సు, హిమాచల్ ప్రదేశ్, భోపాల్, అజ్మీర్, త్రిపురా రాష్ట్రాలు వుండవు.

మద్రాసు రాష్ట్రంలోని మలయాళ ప్రాంతమైన మలబార్, కన్నడ ప్రాంతమైన దక్షిణ కన్నడ జిల్లా మద్రాసు రాష్ట్రం కోల్పోయి తిరువాన్ కూర్—కొచ్చిన్ లోని తమిళ తాలూకాలను చేర్చుకొనే అవకాశం వుందని తెలుస్తున్నది.

మలబార్ జిల్లా తిరువాన్ కూర్-కొచ్చిన్ యూనియన్ లో విలీనం చేయబడుతుంది.

మైసూరు, కూర్గులు, బొంబాయి, హైదరాబాద్ లలోని కన్నడ ప్రాంతాలు కలిసి కర్ణాటక రాష్ట్రంగా ఏర్పడుతుంది.

బొంబాయి రాష్ట్రం గురించి ఆలీ వర్గంవారు రెండు విధాలుగా సూచిస్తున్నారు. బొంబాయిలోని మహారాష్ట్ర, గుజరాత్ లను కలిపి విస్తృతం చేస్తారనేది ఒక సూచన.

మధ్య ప్రదేశ్, మధ్యభారత్, వింధ్య ప్రదేశ్, భోపాల్ల స్థానంలో నూతన ప్రాంతాలతో విదర్భ రాష్ట్రం, హిందీ ప్రాంతాలతో మహాకోసల రాష్ట్రం వేలకొల్పబడుతుందని సూచించబడింది. అజ్మీర్, రాజస్థాన్ లో లీనం చేయబడుతుంది. అబూ పర్వత ప్రాంతం రాజస్థాన్ కే మరల చేర్చబడుతుంది.

రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలలో సరిహద్దులకు సంబంధించిన చిన్న చిన్న సర్దుబాట్లు జరుపబడుతాయి.

పెప్సు, హిమాచలప్రదేశ్, పంజాబ్ లోను, త్రిపురా, అస్సాంలోను లీనం చేయబడవచ్చు.

(మిగతా 5 వ పేజీలో)

పక్షం రోజులలో ఫజల్ ఆలీ నివేదిక ప్రచురణ

పార్లమెంటు చర్చ తర్వాతనే తుది నిర్ణయం జరుగగలదని పండిట్ పంత్ హామీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 1—

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ఇక రెండు వారాలలోగా ప్రకటించబడవచ్చునని హోంశాఖా మంత్రి పండిట్ గోవింద వల్లభ పంత్ నేడు లోక్ సభలో అత్యవసర ప్రశ్నకు సమాధానం చెప్పిన సందర్భంలో అన్నారు.

నివేదికలోని కొన్ని అంశాలను వివరణకోసం ఫజల్ ఆలీ కమిషన్ తో ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు.

నివేదికలో పేర్కొన్న విషయాలే తుది నిర్ణయం కావని, పార్లమెంటులో నివేదిక చర్చించబడిన తర్వాత తుది నిర్ణయం చేయబడుతుందని అన్నారు.

జనరల్ ఎన్నికలు దకాలంలో ఒక నెల ఆలో ఇటుగానో జరుపబడుతాయని పండిట్ నెహ్రూ సూచించారు.

రాష్ట్ర పునర్నిర్మాణసమస్య ప్రాముఖ్యాన్నిబట్టి సహాశా అనుబంధ ప్రశ్నలు అధికంగా వేయడానికి అనుమతించబడింది.

శ్రీ కొత్త రఘురామయ్యగారి అత్యవసర ప్రశ్నకు పండిట్ పంత్ పై విధంగా సమాధానమిచ్చారు.

పండిట్ పంత్ అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెబుతూ పార్లమెంటు ఈ నివేదికను క్షుణ్ణంగా చర్చించేవరకు ప్రభుత్వం తుది నిర్ణయం చేయదని, పార్లమెంటు తుది నిర్ణయం చేయకముందే రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకుంటుందని, పార్లమెంటు చేసిన నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి వుంటుందని అన్నారు.

శ్రీ రఘురామయ్యగారు (కాం-ఆంధ్ర):- నేను వుదయం పత్రికలలో నివేదికను గురించి వివిధ్న వార్తలు ప్రకటించడాన్నిబట్టి, ఏవో అంచనాలపై- ఆ అంచనాలు ముమ్మందు తప్పని తేలనున్నప్పటికీ ప్రజలు ఆందోళన చేసే అవకాశం వుండడాన్నిబట్టి నివేదిక సారాంశమన్నా ప్రకటించడం విషయమై ప్రభుత్వం ఆలోచిస్తుందా?

హోంశాఖా మంత్రి:—ఆ పత్రికల వార్తలను నమ్మి లేనిపోని ఆపోహాలతో ప్రజలు ఉద్రేక పడరనే భావిస్తున్నాను.

శ్రీ కామత్: 1957 ప్రారంభంలో జరిగే జనరల్ ఎన్నికలలోగానే ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక సిఫార్సులు అమలుపరచబడుతాయని, భారత ప్రధాని ఇటీవల పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో అనడం నిజమేనా? ఈ అభిప్రాయంతో హోం శాఖా మంత్రి ఏకీభవిస్తున్నారా?

హోం శాఖామంత్రి: అందరూ హృదయపూర్వకంగా, అరమరికలేకుండా సహకరించే పక్షంలో దీనికి అవసరమైన కార్యక్రమం, అవసరమైన శాసనం అసెంబ్లీలు, పార్లమెంట్లు జరపడం, సరిహద్దు నియోజకవర్గాల నిర్ణయం

(మిగతా 2 వ పేజీలో)

సీ. సుధ
బాల గర్భాశయ వ్యాధులను పోగొట్టి ఆరోగ్యం చేకూర్చి, సంతానము కలుగజేయును.
1 నెలకు సరిపోవు మందు
1 తులం రు. 4-0-0.
శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి అండ్ సన్స్, రాజమండ్రి.

సిద్ధమకరధ్వజము
నరములకు పటుత్వము కండపుష్టి బలమునిచ్చును
స్వర్ణక్షీరాద్యాదరసము
చిరకాలాజీర్ణములను పోగొట్టును
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు, [illegible]
మద్రాసు ఏజన్సీ: [illegible]
ఆంధ్ర దేశమంతటా బ్రాంచి ఏజన్సీలు గలవు

ఉబ్బసమా?

ఇందులేఖ
నే కోరి తీసికొనండి
(అన్ని రకములైన ఉబ్బసములకు)
ఇండూ ఫార్మస్యూటికల్ వర్క్సు
రామచంద్ర ఆశ్రమం
ఎన్. ఆర్. కాలనీ, బెంగుళూరు-4.

Phone: 4562. Grams: "VISHNU"
ఎం. సి. సుందరరాజన్ అండ్ కో.,
(స్థాపితము: 1931)
290, లింగిచెట్టి వీధి, పి. బి. 162, మద్రాసు—1
డిస్ట్రిబ్యూటర్లు:
కలింగ (ఇండియన్ తయారీ) జి. ఐ. పైపులు
డైరెక్టు ఇంపోర్టర్లు
జి. ఐ. అండ్ డబ్ల్యు. ఐ. పైపులు అండ్ ఫిట్టింగులు
అధికారం పొందిన స్టాకిస్టులు:
జి. కె. డబ్ల్యు. హెక్సు. బోల్టులు అండ్ నట్లు, హెక్సు నట్లు, రౌండ్ హెడ్ రివెట్లు, క్యారేజి బోల్టులు, అండ్ నట్లు వగైరా
సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
"ఈశ్వరన్" హెయిర్ అండ్ కాటన్ బెల్టింగులు
"శిల్పేశ్వర" పర్సేచరు
గవర్నమెంటుకు రైల్వేలకు, మునిసిపాలిటీలకు, పరిశ్రమలకు, డీలర్లకు.
దక్షిణ ఇండియాలో ప్రముఖ సప్లయిదారులు:

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు,
ఆంధ్రా స్టేట్

టెండరు నోటీసు

ఒక్కొక్కటి సుమారు 1 మైలు గల రీచిస్‌లలో "కే. సి. కెనాల్‌కు ఇంప్రూవ్‌మెంట్సు- సెక్షనులు దోకే, కట్టలు ఏర్పరిచి, 42/0 మైలునుంచి 74/3 మైలు వరకు సిమెంటు కాంక్రీటుతో లైనింగు చేయుట" వగైరా పనులకు సీలు వేసిన టెండరులు 4-11-55 సా. 3 గం. వరకు కర్నూలు, కే. సి. కెనాల్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ యింజనీరుగారిచే కోరబడుతున్నవి.

ఒక్కొక్క రీచిలో పని మొత్తం సుమారు విలువ రు. 4 లక్షలు.

ఒక్కొక్క రీచ్‌కి టెండరుతో కట్టవలసిన ధరావతు సొమ్ము రు. 10,000/-

టెండర్లు అంగీకరించిన తరువాత చెల్లించవలసిన మిగతా సెక్యూరిటీ డిపాజిట్టు రు. 10,000/-

టెండర్లు డిపార్టుమెంటల్ ఫారములలో పంపవలెను. అమ్మకం పన్నుతో సహా ఒక్కొక్క రీచ్‌కి రు. 5-1-3 లు చెల్లించి, (ఈ సొమ్ము వాపసు చేయబడదు) దరఖాస్తుమీద కర్నూలు, కేసరిసింగ్ బిల్డింగ్, కే. సి. కెనాల్ డివిజన్, పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ యింజనీరు నుండి టెండరు ఫారములు పొందవచ్చును. 17-10-55 నుండి 2-11-55 వరకు టెండరు ఫారములు అమ్మకమునకు దొరకును. 2-11-55 తరువాత టెండరు ఫారముల కొరకు పంపబడు దరఖాస్తులు నిరాకరింపబడును. ఆఫీసు వేళలలో, కర్నూలు, కె. సి. కెనాల్ డివిజన్, పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ యింజనీరు ఆఫీసులో 17-10-55 నుండి టెండరు ఫారములను, షరతులను చూచుకోవచ్చును.

31-12-55 ఏ. ఎన్. నుండి కాలవ నుండి నీటి సప్లయి నిలిపి వేయబడును. తిరిగి 15-6-56 ఏ. ఎన్. నుండి నీటి సప్లయి ప్రారంభింపబడును. ఈ మధ్య కాలంలో కాలవకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయవలెను.

మిగిలిన వివరములు కర్నూలు, కేసరిసింగ్ బిల్డింగ్, కె సి కెనాల్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ యింజనీరు నుండి పొందవచ్చును.

ఎగ్జిక్యూటివ్ యింజనీరు, పి. డబ్ల్యు. డి.
కె. సి. కెనాల్ డివిజన్, కర్నూలు.

కావలెను

మా బనీనులకు అనుభవం గల ఏజంట్లు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.

SOUTHERN KNITTING Co,
TIRUPUR, S.I.

ఎల్. ఎం. ఇ. డిప్లొమా ఇంజనీరు కావలెను. కెపాసిటీని బట్టి జీతము నిర్ణయించబడును. స్కేలు రు. 125-25-275.

చోడే అప్పారావు, ఇంజనీరింగ్ వర్క్సు,
పోస్టు బాక్సు నెం. 8, కాకినాడ.

పబ్లిక్ నోటీసు

ఇందుమూలమున తెలియపరచునదేమనగా, శ్రీ కె. ఎస్. కృష్ణస్వామి అయ్యంగారికి మద్రాసు-21, ఎం. ఏ. పి. ఇండస్ట్రీస్ వారిచే యివ్వబడిన పవర్ ఆఫ్ అటార్నీ 12-9-55 తేదీ నుండి రద్దు చేయబడింది. ఆయన 12-9-55 నుండి సదరు కంపెనీ ఉద్యోగంలో గాని, జనరల్ మేనేజరుగా గాని లేరు. కంపెనీ తో పున్ః యే విధంగాను వ్యవహరించడానికి ఆయనకు అధికారం లేదు.

M. A. P. ఇండస్ట్రీస్, మద్రాసు-21.

ఆంధ్రస్టేట్ టుబాకో మహాసభ

"1939 మద్రాసు అమ్మకం పన్ను చట్టము, 1953 మద్రాసు పుగాకు (అమ్మకముల పన్ను, రిజిస్ట్రేషను) చట్టము సవరణలు" గురించి ఆంధ్ర ప్రభుత్వమువారు తలపెటిన బిల్లులను చర్చించి, రాష్ట్ర ప్రభుత్వమునకు విజ్ఞప్తి చేసేనిమిత్తం 16-10-55 ఆదివారము ఉదయము 9 గం. లకు శ్రీ కె. రఘురామయ్య ఎం. పి. అధ్యక్షతను, గుంటూరులో ఏకా దండయ్య పంతులు హాలులో ఆంధ్ర రాష్ట్ర మందలి పుగాకుకు సంబంధించిన వారి అందరి సమావేశము జరుగును.

కార్యక్రమం

ఉ. 9 గం. లు: విషయ నిర్ణయ సంఘం ఎన్నికను ప్రారంభ సమావేశము.

మ. 2 గం. లు: విషయ నిర్ణయ సభా సమావేశము.

సా. 4-30 గం. లు: బహిరంగ సమావేశము.

పుగాకు పండించువారు, వర్తకులు, ఎగుమతిదారులు, పుగాకు, దాని సంబంధించిన వస్తువులు తయారు చేయువారు యీ సమావేశానికి హాజరు కావలసిందిగా కోరబడుతున్నారు.

ఇండియన్ టుబాకో అసోసియేషన్,
గుంటూరు, కన్నింగ్ బాడ్,
గుంటూరు, 2-10-55.

సంగ్రహ ప్రకటన

కావలెను

నెలకు జిల్లాలలో జీతము రు. 175/- మీద ఆఫీసర్లు కావలెను. కలకత్తాలో యింటర్ వ్యూకు రావలెను. వివరములకు.
మేనేజరు, 3, కాజీపాలెం రోడ్డు, కండం, కలకత్తా-26.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 అక్టోబర్ 2 ఆదివారం

రైలుపెట్టెల నిర్మాణం

భారత రైల్వేలకు కావలసిన ఇంజనులు, వ్యాగనులు, ప్రయాణీకుల రైలు పెట్టెల విషయంలో విదేశాలపై ఆధారపడకుండా ఇండియా స్వయం పోషకంగా వుండాలన్న ఆశయం ఈ నాటిది కాదు. అయినా, స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాతనే ఈ విషయంలో తీవ్రమైన ప్రయత్నం జరిగింది.

చిత్తరంజన్, టాటా యంత్రాగారాల ద్వారా రైల్ ఇంజన్‌ల విషయంలో ఇండియా ఇంచుమించు స్వయంపోషకమైంది. దేశంలోని ప్రైవేట్ కంపెనీల వల్ల సరకుల రవాణాకు ఉపయోగించే గూడ్సు పెట్టెల ఉత్పత్తి కూడా క్రమక్రమంగా వృద్ధి అవుతున్నది. పోతే, ప్యాసింజర్ బండ్ల విషయంలోనే ఇండియా విదేశాల్పై విశేషంగా ఆధారపడవలసి వచ్చింది. విశేషించి, ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం రైలు ప్రయాణీకుల సంఖ్య అంతకు ముందుకంటె అనేక రెట్లు పెరగడంచేతనేమి, పూర్వం ఉన్న పెట్టెలు చాలావరకు శిథిలమై పోవడం వల్లనేమి ప్రయాణీకులు కూర్చునే పెట్టెలను దేశంలోనే తయారు చేయడానికి సంపూర్ణంగా 1948లో సంకల్పించబడింది.

అయితే, భారత రైల్వేలకు కావలసిన ప్రయాణీకుల పెట్టెల నన్నిటినీ దేశంలోనే తయారుచేయడం అనుకున్నంత సులభం కాదు. మొదటిమాట, 1880 లో ఇండియాలోని రైలు ప్రయాణీకుల సంఖ్య 10 కోట్ల పైచిలుకు కాగా, 1950 లో అది 129 కోట్లకు పెరిగింది. దీనికితోడు, పూర్వం కంటె గత 20 సంవత్సరాలలో రైలు పెట్టెల నిర్మాణం విదేశాలలో, ముఖ్యంగా స్విట్జర్లెండ్‌లో ఎంతో అభివృద్ధి చెందింది. ఈ కొత్తరకం రైలు పెట్టెలవల్ల ప్రయాణీకుల సౌకర్యాలు వృద్ధి పొందడమే కాకుండా, రైలు ప్రమాదాలకు అవకాశం కూడా తగ్గుతుంది.

అంతేకాదు, రైలుపెట్టెల గట్టితనం కానీ, వైశాల్యం కానీ ఏమాత్రం తగ్గకుండా, వాటి బరువును మాత్రం తగ్గించడంచేత బొగ్గు ఖర్చు పెరగకుండానే ఇంజన్ మరి కొన్ని పెట్టెలను కూడా లాగడానికి వీలుంటుంది.

ఆధునిక సౌకర్యాలన్నింటితో నవీనమైన ఇట్టి రైలు పెట్టెలను నిర్మించడానికి పెరంబూర్‌లో పెద్ద యెత్తున ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఇంచుమించు $7\frac{1}{2}$ కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడిన ఈ "ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ" ప్రపంచంలోని పెద్ద యంత్రాగారాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నది.

ఆధునిక సాంకేతిక విజ్ఞాన సహాయంతో రూపొందించబడిన కొత్తరకపు ప్రయాణీకుల రైలుపెట్టెల ఉత్పత్తి కొంచెటి సంవత్సరంలో 20 రైలు పెట్టెలతో ప్రారంభమై, అయిదవ సంవత్సరాంతం నాటికి 350 పెట్టెలవరకు వృద్ధి కావడానికి ఏర్పాటు చేయబడింది.

కొత్తరకపు రైలు పెట్టెల ఉత్పత్తి గరిష్ఠ ప్రమాణాన్ని అందుకున్న తరువాత రైల్వే ఇంజన్‌లు, వ్యాగన్‌ల విషయంలోనే కాక ప్రయాణీకులు కూర్చుండే పెట్టెలను సయితం ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేకుండా మన దేశంలో మనమే పూర్తిగా తయారు చేసుకోగలుగుతాము.

అక్టోబర్ 2 వ తేది గాంధి జయంతినాడు ప్రధానమైన ఈ కర్మాగారంనుంచి మొట్టమొదటి ప్రయాణీకుల రైలు పెట్టె వెలువడడం, భారత ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూచే దానికి ప్రారంభోత్సవం జరగడం సముచితమని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు.

రాష్ట్రానికి భారీ పరిశ్రమలు

అసెంబ్లీలో మంత్రి శ్రీ వెంకటరావుగారి వివరణ

కర్నూలు, సెప్టెంబర్ 30 — ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రకు కేటాయించిన మొత్తం 125 కోట్ల 10 లక్షల రూపాయలు తాత్కాలికమే నని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్యగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమాలోచనలు పూర్తి అయిన తరువాత ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు కావలసిన ఖర్చుల మొత్తం తెలిసిన తరువాత, ఆయా రాష్ట్రాల ఆదాయాలు, పెట్టుబడులు కేంద్రం చేయదగు సహాయాన్నిబట్టి చివరకు తుది నిర్ణయాలు జరుగగలవని కూడా ఆయన అన్నారు.

మరికొన్ని ప్రశ్నలకు ప్లానింగ్ మంత్రి సమాధానంచెబుతూ, రాష్ట్రంలో వరదల నివారణ పథకాలకు విడిగా యివ్వగల 12 కోట్ల 79 లక్షల రూపాయలు తాత్కాలికంగా నిర్ణయించిన మొత్తాలలో చేరివుండలేదని కూడా అన్నారు. చిన్న రేవుల అభివృద్ధి, కాల్వలపై రవాణాలకు సంబంధించిన మొత్తాలు కూడా చేర్చలేదన్నారు. ఇవన్నీ కేంద్ర రవాణా శాఖవారి పథకంలో భాగంగా వున్నవని, వాటిలో చిన్న రేవులకు 50 లక్షలు, కాల్వల రవాణాకు 70 లక్షలు రాగలవని ఆశించవచ్చునని చెప్పారు. పోతే కమ్యూనిటీ ప్రాజెక్టులకింద మరి 516 లక్షలు కూడా రావచ్చునని అన్నారు.

విద్యాభివృద్ధి ప్రణాళికకు తాత్కాలికంగా యిచ్చిన 575 లక్షల రూపాయలు కాక అవసరమైతే విద్యా ప్రణాళికలను పునః పరిశీలన చేసి, రాష్ట్రానికి అదనంగా ఆదాయం చూపినప్పుడు మరికొన్ని కేటాయింపులు చేయగలమన్న వాగ్దానాన్ని ప్లానింగ్ కమిషన్‌వారు చేశారని కూడా అన్నారు.

అనుబంధ ప్రశ్నలకు శ్రీ వెంకటరావుగారు సమాధానం చెబుతూ, రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రారంభించడమనేది, ప్లానింగ్ కమిషన్‌తో చర్చించిన తరువాత ఇండియా ప్రభుత్వం నిర్ణయించగలదని అన్నారు. విశాఖపట్టణంలోని "హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రం"లో నౌకల నిర్మాణం ఖర్చులను తగ్గించజేయడానికి అనువుగా అక్కడనే భారీ ఎలక్ట్రిక్ యంత్రాలను తయారుచేసే ఫ్యాక్టరీ నొకదానిని నెలకొల్పాలని, పోతే ఒక ఎరువుల ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీని కూడా రాష్ట్రంలో ప్రారంభించాలని తాము ప్లానింగ్ కమిషన్‌కు సూచించినట్లు చెప్పారు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్యగారు మదనపల్లెను-చిత్తూరు మీదుగా మద్రాసు, నంద్యాల-నెల్లూరు, విశాఖపట్నం-కొత్తగూడెం రైలుమార్గాలను ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద వేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్లానింగ్ మంత్రి సమాధానం చెబుతూ విశాఖపట్నం-కొత్తగూడెం రైలు మార్గం వేయడం చాలా కష్టమని, పోతే మిగిలిన రైలుమార్గాలు ద్వితీయ పంచవర్ష ప్రణాళికకాలంలో వేస్తారనే ఆశించవచ్చునని చెప్పారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తాలు, రాష్ట్రాల విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ఆంధ్రకు 110 కోట్లు, జనాభా విస్తృతినిబట్టి చూస్తే 125 కోట్లు కాగలదు. కనక ఆంధ్రరాష్ట్రానికి పూర్తి వాటా రాలేదనడం సరికాదని అన్నారు.

దానికి యింకా అనుబంధ ప్రశ్నలను అడగడానికి సభ్యులు సిద్ధపడగా, స్పీకరు శ్రీ లక్ష్మీ నరసింహం దొరగారు జోక్యం కలిగించుకొని, ఇది అందరికీ సంబంధించిన ప్రశ్న కనక, వివరాలు తెలుసుకోవడానికి యివ్వగల సభవారికి వున్న సమయం చాలదని అన్నారు.

అయితే అరగంట చర్చకు అవకాశమివ్వాలని ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్యగారు కోరారు.

దానిపై ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావుగారు మాట్లాడుతూ ప్లానింగ్ కమిషన్ నిర్ణయించిన మొత్తం మేరకు రాష్ట్ర ప్రణాళికను వివిధ శాఖాధికారులు ప్రస్తుతం కుదింపు చేస్తున్నందున, ఆ విషయాలు పూర్తి వివరాలను చెప్పలేనని అన్నారు. ప్రణాళిక తుదిరూపం తయారైన తరువాత, దానిపై చర్చకు ఒక రోజును కేటాయించగలమని అన్నారు. ఇప్పుడు వస్తుబాటు చేస్తున్న ప్రణాళికను అక్టోబరు నాటికి కేంద్రానికి పంపాలని, దానిపై వచ్చే మార్చినాటికి తుది నిర్ణయాలు జరుగగలవని ఆయన అన్నారు కూడా.

కందిరీగల పుట్ట

"ఫజల్ అలీ కమీషన్ తన నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించింది"—వార్త

పోర్చుగీస్ రాజ్యంలో ఇండియా ప్రయోజనాల పరిరక్షణ

ఈజిప్ట్ సహాయాన్ని ఢిల్లీ కోరినట్లు లోక్ సభలో పండిట్ నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 1 — పోర్చుగల్‌లోని తన ప్రయోజనాలను కాపాడవలసిందిగా ఇండియా ఈజిప్టును కోరినట్లు నేడు లోక్ సభలో ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు.

ఈజిప్టునుంచి ఇంకా సమాధానం రాలేదనీ, అయితే, ఈజిప్టు అంగీకరిస్తుందనే తాను పూర్తిగా విశ్వసిస్తున్నాననీ పండిట్ నెహ్రూ అన్నారు.

ఇంకా యిలా పేర్కొన్నారు:

"ఇండియా, ఈజిప్టు అనేక రంగాలలో కలిసి పనిచేస్తున్నవి. ఈ రెండు దేశాలమధ్య సహకారం ఇటీవల ఇథోధిక మైనది.

"ఈజిప్టు అగ్రరాజ్యకూటమికి దూరమై స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తున్నది. ఇటి విధానమే శాంతిస్థాపనకు దోహదమివ్వగలదు కాబట్టి ఇండియా దీనిని (ఈ విధానాన్ని) హర్షిస్తున్నది."

శ్రీ ఎన్. జి. గోరే ను పోర్చుగీసు ప్రభుత్వం పదేండ్ల కఠినశిక్ష విధించడంపై తానొక వ్యక్తవ్యవది ప్రశ్న ప్రతిపాదించినట్లు శ్రీ హెచ్. వి. కామత్ తెలియజేశారు.

ప్రధాని నెహ్రూ ఈ ప్రతిపాదనను త్రోసిపుచ్చలేదు అయితే, పోర్చుగల్‌తో ఇండియాకు సంబంధాలు లేనందువల్లనూ గోవాలో ఇండియా ప్రతినిధులు లేనందువల్లనూ వ్యక్తిగతంలో పడినది తప్ప ప్రభుత్వానికి ఎట్టి సమాచారం తెలియదని అన్నారు.

ప్రశ్న: ఈ విషయమై ఆలోచించవలసిందని ఈజిప్టుయున్ ప్రభుత్వం కోరబడిందా?

నెహ్రూ: పోర్చుగల్‌లోని ఇండియా ప్రయోజనాలను కాపాడవలసిందిగా ఈజిప్టును కోరుతున్నాము.

కామత్: మరి గోవాలో మన ప్రయోజనాలు?

నెహ్రూ: ఈ విషయాన్ని తర్వాత ఆలోచించి తగు ఏర్పాటు చెయ్యవచ్చు పోర్చుగల్‌తో మనకు రాజకీయ సంబంధాలు లేవు. మన ప్రయోజనాలను కాపాడవలసిందిగా ఈజిప్టును కోరివున్నాము.

బాగ్దాద్ సంధిలో సభ్యత్వం

పోర్చుగల్ ప్రయత్నం

గోవా సరిహద్దు ప్రాంతం, అక్టోబర్ 1— ఇండియాలోని తమ సొంతాలను నిలబెట్టుకొనేందుకై పోర్చుగల్ "బాగ్దాద్ ఒడంబడిక"పై సంతకాలు చేసిన టర్కీ, సిరియా, పాకిస్తాన్‌లను ఆసికాది సహాయం కోరుతున్నట్లు తెలుస్తున్నది.

ఇటీవల ఇస్తాన్‌బుల్‌లో జరిగిన ఈ మూడు రాజ్యాల సమావేశానికి పోర్చుగల్ తరఫున కెప్టెన్ అగస్టిన్ లారెన్స్ కూడా హాజరైనారని, "బాగ్దాద్ ఒడంబడిక"లో పోర్చుగల్‌ను చేర్చుకోవలసిందిగా ఆయన కోరినాడనీ తెలుస్తున్నది.

గవర్నర్ హెచ్చరిక

(1 వ పేజీ తరువాయి)

కంగా కేటాయించిన మొత్తం 125 కోట్ల రూపాయలనుంచి 140 కోట్ల రూపాయలవరకు పెరగగల అవకాశాలు కలవని కూడా గవర్నరు శ్రీ త్రివేది ప్రకటించారు. ఈ మొత్తంలో హెచ్చుభాగం నాగార్జున సాగర్, తుంగభద్ర ఎగువకాల్వ, వంశధారవంటి యిరిగేషన్ ప్రాజెక్టులకు, మాచ్‌ఖండ్, తుంగభద్ర హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ఖర్చు కాగలదనికూడా సూచించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు డిసెంబరు నెలలో ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయగలరని తలంచబడుతున్నదనికూడా అన్నారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక దిగ్విజయం కావడానికి, అధికంగా పెట్టుబడులు కావాలని, వైద్య విద్యా సౌకర్యాలు కలిగించాలంటే ప్రభుత్వాదాయం పెరగడం మాత్రమేకాక, తర్ఫీదు పొందిన నిపుణులు తగినంతమందిని సమకూర్చుకోవడంతో పాటు ప్రజలు కూడా విరివిగా ప్రభుత్వంతో సహకరించడ అవసరమని నొక్కి వక్కాణించారు. ఈ మధ్యను మార్కెట్‌లో ప్రభుత్వానికి లభించిన ఋణాన్ని బట్టి, కేంద్రం నుంచి రాగల అప్పులను బట్టి పెట్టుబడులకు సంబంధించిన అంచనాలకు ఆట్టె లేనట్లుగానే చెప్పుకోవచ్చునని అన్నారు. పోతే ప్రభుత్వం ఆదాయాన్ని పెంచడానికి సంబంధించిన భారం ప్రజలమీదను, ప్రజా ప్రతినిధుల మీదను కలదని అన్నారు.

రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవాలలో రాజధానిలోని అన్ని విద్యా, విజ్ఞాన సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు పాల్గొన్నవి.

పోలీసు సర్వీసులోను, ఫైర్ సర్వీసులోను ప్రశంసనీయమైన కృషిచేసినందుకు ప్రెసిడెంటు బహూకరించిన అయిదు మెడల్సును కూడా ఈ ఉత్సవ సమయంలో గవర్నరు శ్రీ త్రివేది అయిదుగురు ఆఫీసర్లకు అలంకరింపజేశారు.

గవర్నరు శ్రీ త్రివేది తన ప్రసంగంలో యింకా యిలా అన్నారు:—

"ఇది నిజంగా మనకు ఆనందోత్సవ సమయం. ఈ శుభసమయంలో, యిక్కడ వున్న, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వున్న మిత్రులైన రాష్ట్రవాసులందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిగిన పెరేడులో పాల్గొన్న వారందరికీ ప్రశంసనీయమైన సేవచేసి ప్రెసిడెంట్ పతకాలను పొందిన ఆఫీసర్లకు, నా అభినందనాలు తెలియజేస్తున్నాను."

"ఈ ఆనందోత్సవ సమయంలో గతాన్ని నెమరువేసుకుంటూ, భవిష్యత్తులోకి తొంగిచూడ దలచడం సహజమే కాగలదు. గత ఏడాది, ఆంధ్రరాష్ట్రం గమనీయమైన అభివృద్ధిని సాధించినదని నేను తప్పక చెప్పగలను అందులో ప్రత్యేకంగా పేర్కొనదగినది. ఆంధ్ర ప్రజానీకం, ఆంధ్ర రాష్ట్రానికి సాధ్యమైనంత హెచ్చుగా రాజకీయ సుస్థిరత్వాన్ని సమకూర్చడం. ఆ విషయం మీ అందరికీ తెలుసు."

"ఆంధ్రరాష్ట్రం ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రం: ఇరిగేషన్ సౌకర్యాలనేవి మనకు జీవనాడుం వంటివి. గత సంవత్సరంలో అనేక చిన్నతరహా యిరిగేషన్ స్కీములు మంజూరు చేయబడినవి లేదా మంజూరు కానున్న దశకు వచ్చినవి. ఇప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పిలుస్తున్న నందికొండ ప్రాజెక్టు గత ఏడాదిలో మంజూరు చేయబడింది. 122 కోట్లు ఖర్చుకాగల ఈ ప్రాజెక్టులో మొదటి దశకు 75 కోట్లు కాగలదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు కొన్ని జరిగిన సంగతి మీకు తెలుసు ఈ ప్రాజెక్టుకు ప్రధాని నెహ్రూ డిసెంబరు నెలలో శంకుస్థాపన చేయగలరని భావించబడుతున్నది కూడా."

"తుంగభద్ర ఎగువ కాల్వ ప్రాజెక్టు మంజూరు కాగలదనకు వచ్చింది ఈ ప్రాజెక్టు విషయంలో మనకు, మైసూరు ప్రభుత్వానికి మధ్యవచ్చిన కొన్ని అభిప్రాయభేదాలు పరిష్కారం కాగలవనే భావిస్తున్నాను ఏమైనప్పటికీ, ఈ ప్రాజెక్టుకూడా ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చబడిన సంగతి మనందరికీ తెలుసు రాయలసీమ రక్షణకు మాత్రమే కాక, దాని అభ్యున్నతికి కూడా ఈ ఎగువకాల్వ ప్రాజెక్టు ఎంతో అవసరమైనది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు యిరిగేషన్ సౌకర్యాలు కలిగించాలని మన మెంతగానో కోరుకొంటున్నాము.

"వంశధార ప్రాజెక్టును ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్పించగలిగాము. వర్షపాతం సరిగాలేక, తరుచుగా దుర్భిక్షాన్ని అనుభవిస్తూ వుండే శ్రీకాకుళం జిల్లాకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమైనది"

ఈ ఏడాదిలో 17 మధ్యరకం యిరిగేషన్ స్కీములు అమలు జరుగుతున్నవని, వాటిలో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ 1956 మార్చి నాటికి పూర్తి కాగలవని అన్నారు పీనిలో ముఖ్యమైనది కర్నూలు-కడప కాల్వను అభివృద్ధిచేసి దానికింద సాగును ఒకటిన్నర ఎకరాల నుంచి మూడున్నర లక్షల ఎకరాలకు పెంచేదిగా వున్నదని అటూ ఈ కాల్వకింద ఆయకట్టుదార్లు పూర్తిగా ఈ యిరిగేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ శ్రీ త్రివేదిగారు ఇంకా యిలా అన్నారు:

"మాచ్‌ఖండ్ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణంలో తొలిభాగం ఈ ఏడాదిలోనే పూర్తి అయింది. గత ఆగస్టులో మాచ్‌ఖండ్ నుంచి విద్యుచ్ఛక్తి సరఫరాను ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రారంభోత్సవం చేసే భాగ్యం మనకు లభించింది వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి సాధనకు విద్యుచ్ఛక్తి అత్యవసరం. మాచ్‌ఖండ్ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరపడంతో రాష్ట్రంలో 17,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి అదనంగా సరఫరా కావడం ప్రారంభమైంది. నూతన రాష్ట్రం ద్వితీయ సంవత్సరంలో పొందిన అభ్యుదయానికి ఇదొక ప్రబల నిదర్శనం."

"ఇక వచ్చే ఏడాదిలో మనం నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి విచారిద్దాము మనం మూడవ సంవత్సరంనుంచి ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై శక్తి సామర్థ్యాలను కేంద్రీకరించవలసిన విషయం అందరూ ఎరిగినదే ఆంధ్రరాష్ట్రంలో తొలి పంచవర్ష ప్రణాళికకింద దాదాపు 69 కోట్ల రూపాయల ఖర్చు కాగల పథకాలను అమలు పరచడానికి నిశ్చయించబడింది. అందులో 1956 మార్చి నెలాఖరు నాటికి 59 మొదలు 60 కోట్ల రూపాయల సొమ్ము ఖర్చు చెయ్యబడగలదని ఆశిస్తున్నాను మొత్తం పెట్టుబడిలో సుమారు 10 కోట్ల రూపాయల ఖర్చు కాగల పథకాలు అమలు జరగవన్నమాట అందుకు పెక్కు కారణాలు కలవు. ధనం లేకపోవడం, సిబ్బంది తక్కువకావడం, ప్రణాళికను ప్రారంభించబోయే ముందు అవసరమైన ఇతర ఏర్పాట్లు జరుపబడకపోవడం ఆ కారణాలలో ముఖ్యమైనవి. శైశవావస్థలో నున్న రాష్ట్రంలో త్వరితంగా పెద్దయెత్తున కార్యక్రమాలలో మార్పులు జరపడం కష్టసాధ్యం."

"తొలి పంచవర్ష ప్రణాళిక గురించి తగినంతగా మనం ప్రచారం చెయ్యలేదు, ప్రజలలో పంచవర్ష ప్రణాళికపట్ల శ్రద్ధాసక్తులను అనుకున్నంతగా పెంపొందించలేకపోయాము ఎవ్వరిమీదో నిందమోపే వుద్దేశంతో నేనీ విషయాలను చెప్పడంలేదు

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సంపూర్ణంగా విజయవంతం కావడానికి అవసరమైన పరిస్థితులేవో ఈ విషయాలు సూచిస్తున్నాయి అందుచేతనే వాటినిగురించి చెప్పడం సముచితమని భావించాను"

"ద్వితీయ ప్రణాళికకు మొదటి ప్లానింగ్ కమిషన్ తాత్కాలికంగా నిర్ణయించిన 125 కోట్లు, అయితే ఈ మొత్తంలో వరద నివారణ పథకాలను, కొన్ని ఇతర మైనర్ కార్యక్రమాలను అమలు పరచడానికి కాగలఖర్చు చేర్చబడలేదు. ఈ ఖర్చును కూడా కలుపుకుంటే ద్వితీయ ప్రణాళిక పెట్టుబడి 140 కోట్ల రూపాయలవరకు పెరుగవచ్చు ఆ మొత్తంలో అత్యధిక భాగం నాగార్జునసాగర్, తుంగభద్ర ఎగువకాల్వ, వంశధారవంటి ఇరిగేషన్ ప్రాజెక్టులపైనను, మాచ్‌ఖండ్ తుంగభద్ర హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచెయ్యడానికి వినియోగింపబడుతుంది"

"యూనివర్శిటీ రాష్ట్రానికి జాతీయ వికాస కార్యక్రమాలను (నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ బ్లాక్స్) విస్తరింపజెయ్యడం ముఖ్య కార్యక్రమాలలో ఒకటి అటి బ్లాకులలో కొన్నిటిని కమ్యూనిటీడెవలప్‌మెంట్ బ్లాక్సుగా మార్చాలని నిశ్చయించబడింది.

గత రెండేళ్ళలో రెండు కమ్యూనిటీ ప్రాజెక్టులలోను, 27 జాతీయ వికాస విస్తరణ కేంద్రాలలోను కొంత అభివృద్ధి సాధింపబడింది. ఈ రంగంలో సాధింపబడిన అభివృద్ధిని ఖర్చు చెయ్యబడిన సొమ్మునుబట్టి లెక్క వేయడం సరియైన పద్ధతి కాబోదు ఉత్పత్తులు పెరగడం, ప్రజలలో స్వయంకృషిపై విశ్వాసాన్ని పెంపొందించడం, అభివృద్ధి కార్యక్రమాలలో శ్రద్ధాసక్తులను కలిగించడం ఇవే సాధింపబడిన అభివృద్ధికి నిదర్శనాలు.

"అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆంధ్రప్రభుత్వం రెండుసార్లు అప్పును సేకరించిన సందర్భంలో సముచితాహంతో అప్పుపత్రాలను కొని ఋణసేకరణను జయప్రదం చేసినందుకు ప్రజలకివే అభినందనలు. ప్రభుత్వం రెండుసార్లు అప్పు రూపంలో సేకరించిన మొత్తాలలో నుంచి మొత్తం 6 కోట్ల రూపాయల సొమ్మును తీసుకొనడానికి నిశ్చయించింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో కేంద్ర ప్రభుత్వమిచ్చే గ్రాంటులు, అప్పులు కాక రాష్ట్రంలోనే 20 కోట్ల రూపాయల పెట్టుబడిని అదనంగా సమకూర్చుకొనవలసి వుంది. రాష్ట్రంలో అమలుపరచవలసిన ద్వితీయ ప్రణాళిక ప్రమాణం అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మనం చేసే ప్రయత్నాలపై ఆధారపడి వుండగలదు"

ప్రారంభంలో గవర్నర్ శ్రీ త్రివేదిగారు సైనిక ప్రదర్శనంలో పాల్గొన్న దళాలను తనిఖీ చేశారు. ఈ ప్రదర్శనంలో సుబేదార్ కృష్ణయ్య నాయకత్వాన సాయుధ పోలీసు దళంవారు, సార్జెంటు ఆర్. సుబ్రహ్మణ్యం నాయకత్వాన కర్నూలు తాలూకా పోలీసువారు, సెకండ్ ఆఫీసర్ దావూద్ హుస్సేన్ నాయకత్వాన జాతీయ యువజన దళంవారు, సబ్-ఆఫీసర్ వి. సుబ్రహ్మణ్యం నాయకత్వాన ఫైర్ సర్వీస్ ప్రాంతీయవారు పాల్గొన్నారు. కమాండెంట్ మేజర్ సి. ఆర్. రెడ్డి పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు.

రాష్ట్ర పోలీసు బ్యాండ్‌వారు, హిందూపురం సాయుధ పోలీసు బ్యాండ్‌వారు ప్రదర్శనంలో పాల్గొన్నారు.

డిప్యూటీ పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ శ్రీ ఏ కె కున్హిరామన్ నంబియార్‌కు ప్రెసిడెంటు పోలీస్, ఫైర్ సర్వీసెస్ పతకాన్ని, ఇన్‌స్పెక్టరు శ్రీ టి. కృష్ణారెడ్డి, శ్రీ కె. సీతారామయ్యగార్లకు పోలీసు పతకాలను, నెల్లూరుజిల్లా ఫైర్‌మెన్ డ్రైవర్లకు ప్రెసిడెంట్ పోలీసు, ఫైర్ సర్వీసెస్ పతకాలను గవర్నర్ శ్రీ త్రివేదిగారు బహూకరించారు.

మొరాకోపై చర్చకు జనరల్ అసెంబ్లీ నిర్ణయం

న్యూయార్క్, సెప్టెంబర్ 30—మొరాకో సమస్యను తన ఎజెండాలో చేర్చుకోడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు ఎట్టి ప్రతిఘటన లేకుండానే నిర్ణయించింది.

మొరాకో సమస్యను, అల్జీరియా సమస్యను అసెంబ్లీ చర్చకై ఇప్పటికే సమితి రాజకీయ సంఘానికి పంపించింది.

1952 నుంచి ఇంతవరకు జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం కూడా మొరాకో సమస్యపై చర్చను జరుపుతూనే వున్నది. ఈ చర్చలను ఫ్రాన్సు బహిష్కరిస్తూనే వున్నది. నేటి రాత్రి మొరాకో సమస్యను ఎజెండాలో చేర్చడానికి నిర్ణయించబడిన సమయంలో కూడా ఫ్రెంచి ప్రతినిధివర్గం సభలో లేదు. ఇంతకు ముందు అల్జీరియా సమస్యను ఎజెండాలో చేర్చుకోడానికి నిర్ణయించబడినప్పుడే ఫ్రెంచి ప్రతినిధులు సభనుంచి లేచి వెళ్ళిపోయారు.

ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి మణిపూర్ రంగంలో వీరోచితంగా పోరాడిన ఆజ్ఞాతవీరుల స్మారకార్థం ఒక సంస్మరణ చిహ్నాన్ని నెలకొల్పాలని అస్సాం కాంగ్రెసు నిశ్చయించింది.

1955-56 ఆంధ్ర సప్లిమెంటరీ బడ్జెటు

అసెంబ్లీ తొలి ఆమోదం

కర్నూలు, సెప్టెంబరు 30—1955-56 సప్లిమెంటరీ బడ్జెటును ఆంధ్ర అసెంబ్లి నిన్ను తొలి దఫా ఆమోదించింది. డిమాండుల్పై వోటింగ్ సోమవారం జరుగుతుంది.

సప్లిమెంటరీ బడ్జెటు చర్చ వివరాలను అందినంతవరకు "ఆంధ్రప్రభ" నిన్ననే ప్రకటించింది మిగిలిన చర్చ వివరాలయివి.

శ్రీ వి. ఎస్. అప్పారావుగారు శ్రీకాకుళం జిల్లాలోని వెనకబడిన ప్రాంతాల సముద్ధరణకు హెచ్చు శ్రద్ధ చూపాలని కోరారు. శ్రీ పి. సత్యనారాయణగారు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు కేటాయించిన సొమ్మును యితర పనులకు కేటాయించరాదని కోరారు. శ్రీ పేట బాపయ్యగారు తిరుపూరు అనుపతుల అభివృద్ధికి విజ్ఞప్తి చేశారు. శ్రీ పి. గోపాలరెడ్డిగారు చిత్తూరు జిల్లాను కూడా వెనకబడిన జిల్లాగా పరిగణించి, విద్యా సౌకర్యాలు, విద్యుచ్ఛక్తి సౌకర్యాలు కలిగించాలని కోరారు. శ్రీ యం. సత్యనారాయణగారు సప్లిమెంటరీ డిమాండులను బలపరచారు. శ్రీ బి సుబ్బారావుగారు తొర్రిగడ్డ పంపింగ్ స్కీము అవశ్యకతను వివరించారు. శ్రీ శేషాద్రిగారు రాయదుర్గం తాలూకా అవసరాలను వివరించారు. శ్రీ వి. విశ్వేశ్వరరావుగారు విజయవాడ, విశాఖపట్టణంలలో పాల సప్లయి స్కీములు అమలు జరపాలని కోరారు.

చర్చకు ముఖ్యమంత్రి సమాధానంచెబుతూ హెచ్చుగా విమర్శలు జరగనందుకు హర్షాన్ని ప్రకటించారు. విద్యుచ్ఛక్తి సప్లయిలు పెంచడాన్ని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని అన్నారు. హెచ్చుమంది విద్యార్థులు వున్న చోట వీకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించడానికి ప్రయత్నించగలమని అన్నారు అదనపు సౌకర్యాలను కోరడానికి ముందు బడ్జెట్‌లో వున్న అయిదు కోట్ల లోటును సభ్యులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ తరువాత చర్చ సమాప్తమైనది. అంతట సభవారు పలహారాలకు లేచారు సప్లిమెంటరీ డిమాండుల్పై వోటింగ్ అక్టోబరు 3 వ తేదీన జరుగుతుంది.

షష్ఠం రోజులలో నివేదిక ప్రచురణ

(1 వ పేజీ తరువాయి)

వచ్చే ఎన్నికలకు ముందే జరుపటం సాధ్యం కాగలదు.

పండిట్ నెహ్రూ:—దీనిలో 1957 ప్రసక్తి కాని, మరొకటిగాని లేదు. పజలీఅలీ కమిషన్ సిఫార్సులలో ఏముందో నాకు తెలీదని నేను పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో అన్నాను. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని సిద్ధాంతరీత్యా ఎన్నికలకు ముందే ముగించదలచుకున్నాను నేను పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో అన్నాను అంతే. ఎన్నికలు సకాలంలో ఒకనెల ఇటో అటో జరుగుతాయి.

శ్రీ కామత్:—పత్రికలలో ప్రకటించినట్లు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఈ నెల ప్రారంభంలో సమావేశమై కమిషన్ సిఫార్సులను పూర్తి నివేదికను కాకపోయినా చర్చించనున్నదన్న మాట నిజమేనా? అలా అయితే ఆ నివేదిక కాంగ్రెసు వర్కింగ్ కమిటీకి అంద జేసినప్పుడే ఇతర పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు అందజేయ బడుతుందా?

హోం మంత్రి:—ఈ నివేదిక అమలులో అన్ని పార్టీలు ప్రభుత్వంతో సహకరించడానికి సమానావకాశాలు ఇవ్వబడుతాయని అనుకుంటాను.

ఏ విషయంలోను కమిషన్‌పై ప్రభుత్వం ఒత్తిడి కలుగబడినిది వినియోగించడానికి చర్య తీసుకోదని పండిట్ పంత్ అనుబంధ ప్రశ్నలకు సమాధాన మిచ్చారు.

శ్రీ ఎస్. ఎస్. మోరే:—రాష్ట్రాల నుంచి కోరే అభిప్రాయాలు ప్రభుత్వాలవా? శాసన సభలవా?

పండిట్ పంత్:—రాష్ట్ర శాసన సభలకు ఈ నివేదికపై చర్చలు జరిపి అభిప్రాయాలు ప్రకటించడానికి పూర్తిగా అవకాశ మివ్వబడుతుంది. శాసన సభలలో సంప్రతించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరబడుతాయి.

శ్రీ కాసీవాల్:—నివేదిక అమలు సందర్భంలో తోడ్పడడంకోసం కమిషన్ గడువు పొడిగించబడిందా?

పండిట్ పంత్:—నివేదిక అమలు కమిషన్ కార్యకలాపంలో భాగం కాదు. ఈ నివేదికలోని అన్ని అంశాల వివరణకోసం ఒకటి రెండు వారాలలోగా కమిషన్ సహాయం తీసుకోబడవచ్చు.

శ్రీ జైపాల్‌సింగ్:—'సి' తరగతి రాష్ట్రాల అభిప్రాయం ఎలా తీసుకుంటారండీ?

పండిట్ పంత్:—'సి' తరగతి రాష్ట్రాలున్నాయి, వాటి పరిపాలక వర్గముంది, కార్యాలయాలున్నాయి.

శ్రీ గాడ్గిల్:—నివేదిక ప్రకటన వాంఛనీయమా కాదా అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతిస్తారా? లేక నివేదికలోని విషయాలను గురించి రాష్ట్రాలతో చర్చిస్తారా?

పండిట్ పంత్:—నివేదిక ప్రచురణ అపేక్షణీయమా, కాదా అన్న విషయమై ప్రభుత్వంలో ఏకాభిప్రాయమే వుంది.

జపాన్‌లో ఘోరమైన అగ్ని ప్రమాదం

టోకియో, అక్టోబర్ 1—యుద్ధానంతరం జపాన్ ఎన్నడూ కనివిని ఎరుగనంతటి పెద్ద అగ్ని ప్రమాదం ఇక్కడికి 150 మైళ్ళ దూరంలోవున్న నిగటా పట్టణంలో సంభవించింది మొత్తం 1200 భవనాలు తగులబడిపోయినవి.

టూకీద్వీపాలకు సంభవించిన తుఫాను ప్రమాదం నుంచి దేశ తేరుకొనక ముందే ఈ ప్రమాదం సంభవించింది. అగ్ని దాదాపు మొత్తం 1,00,000 భవనాలు నష్టమైనవి 31 మంది మరణించారు.

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీ

శ్రీ గోపాలస్వామి అయ్యంగార్ ఆశయానికి ఫలసిద్ధి

ఇండియా స్వతంత్రమైన నాటినుంచీ, వివిధరకాల రైల్వే సామగ్రి విషయంలో మన చిరకాల పారతంత్ర్యాన్ని తొలగించుకోవడంకోసం, రైల్వే మంత్రిత్వ శాఖవారు సర్వశక్తులా కృషి చేస్తున్నారు

రైలు ఇంజన్ లకు సంబంధించినంతవరకూ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్సు, టాటా లోకోమోటివ్ ఇంజనీరింగు కంపెనీ ఈ రెండు యంత్రాగారాలను నెలకొల్పడంతో ఇండియా ఇంచుమించుగా స్వయంపోషకత్వాన్ని సాధించగలిగినట్లే భావించవచ్చును.

గూడ్సు పెట్టెల ఉత్పత్తిని ప్రైవేటు పారిశ్రామిక రంగానికి కేటాయించాలని భారత ప్రభుత్వం నిశ్చయించింది. ప్రస్తుతం స్వదేశంలో ఈ విధంగా ప్రైవేటు రంగంలో 12,000 మొదలు 15,000 వరకు గూడ్సు పెట్టెలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. గూడ్సు పెట్టెల ఉత్పత్తిని యింకా అభివృద్ధి చేసే మార్గాలను ప్రభుత్వం నిరంతరంగా అన్వేషి

రచన
శ్రీ కె. శరగోపన్
చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ

స్తోంది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న, యింకా ఇతరమైన వివిధ రకాల రైల్వే సామగ్రి విషయంలోనూ స్వయం పోషకత్వాన్ని సాధించే మార్గాలను సూచించగలందులకై భారత ప్రభుత్వం ఇటీవల ఉన్నతాధికారాలతో కూడిన ఒక కమిటీని నియమించింది.

ఒక ప్యాసెంజరు రైలు పెట్టెలకు సంబంధించినంతవరకు స్వాతంత్ర్యం ప్రాప్తించే నాటికి దేశ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉండాలో అంత అధ్వాన్నంగానూ ఉంది. 1939 వ సంవత్సరం నాటికన్నా, స్వాతంత్ర్యం ప్రాప్తించేనాటికి మనదేశంలో వున్న రైలు పెట్టెలన్నీ ఎంతో చివికి జీర్ణమైపోయి యించుమించు శిథిలావస్థలోకి వచ్చేసినవి. ఇందుకు తోడు, రైళ్ళలో రద్దీ 1939 వ సంవత్సరం నాటికన్నా ఎన్నో రెట్లు అధికమైంది. దేశంలో ఏర్పడిన ఈ విపరీతమైన కొరతను తీర్చుకోడానికి విదేశాలనుంచి అసంఖ్యాకంగా రైలుపెట్టెలను దిగుమతి చేసుకోవడమే [illegible] లోకోమోటివ్ లో రైలుఇంజన్లను ఉత్పత్తిచేస్తున్నట్లే పెట్టెల ఉత్పత్తికి ప్రత్యేకంగా స్వదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని 1948 లో నాటి రైల్వేశాఖ మంత్రి కీ. శే. శ్రీ ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ తీర్మానించారు

ప్రామాణికమైన బ్రాడ్‌గేజి రైలు పెట్టె

ఇక పోతే, రైలు పెట్టెలను స్వదేశంలో ఉత్పత్తి చేయాలని నిశ్చయించడం అయింది గనుక ఏ రకం రైలు పెట్టెలను ఉత్పత్తి చేయాలి అనే ప్రశ్న ఆలోచించవలసి వుంటుంది. రైల్వే సాంకేతిక నిపుణులు అనేక రకాల రైలు పెట్టెలను పరిశీలించిన మీదట, అసాంతం ఉక్కుతో చేసిన, బరువు తక్కువ ఏకాండపు, గొట్టపు నమూనా రైలు పెట్టె సర్వోత్కృష్టమైనదని నిశ్చయించారు. స్విస్ కార్ అండ్ ఎలివేటరు మాన్యుఫాక్చరింగు కార్పొరేషన్ లిమిటెడ్, (జ్యూరిచ్, స్విట్జర్లాండు) వారు ఈ నమూనాను ప్రతిపాదించారు. పెరంబూరు యంత్రాగారంలో నిర్మించబడే యీ పైన చెప్పిన మాదిరి రైలు పెట్టె యితర రకాల రైలు పెట్టెలకన్నా అనేక విధాల మెరుగు.

1 రైలు పెట్టె నడిచేటప్పుడు దానికి తగిలే కుదుపులూ, ధక్కా మొక్కీలన్నీ ఏదో ఒక చోటే కాక పెట్టె అంతటా సమానంగా సంపకం అవుతాయి. రైలు పెట్టె బరువు తక్కువగా వుండినప్పటికీ, ఎంతో గట్టిగా వుంటుంది. అసాంతం ఉక్కుతో తయారు చేసిన పూర్వపు మాదిరి రైలు పెట్టెలు 42 టన్నులు బరువుంటే, యీ కొత్త రకం రైలు పెట్టె 35 టన్నులు మాత్రమే వుంటుంది. అంటే ఇది మామూలు కన్నా ఏడు టన్నులు బరువు తక్కువన్నమాట.

2 రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు పెట్టెలు ఒకదానిలోకి ఒకటి దూసుకుపోకుండా పెట్టె కిరువైపులా ప్రత్యేకమైన కాపుదారీ ఏర్పాట్లు చేయబడుతాయి. ఇందుకుతోడు రైలు పెట్టె యావత్తూ అసాంతం ఉక్కుతో ఏకాండంగా తయారుచేసింది కావడంవల్ల యీ విధంగా పెట్టెలకు ప్రమాదం సంభవించే అవకాశం చాలవరకు నివారణ అవుతుంది.

3. రైలుపెట్టెలు మామూలు కుదుపులకూ, ధక్కా మొక్కీలకూ తేలికగా తాళుకొనేటట్లు, ఇరుసు పెట్టెలలో స్ప్రింగులు, "షాక్ ఎబ్జార్బర్లు" ఏర్పాటు చేయబడతాయి. ఉక్కురేకులు కరిగించి అతికించి పెట్టె అంతా ఏకాండపు పెట్టెగా రూపొందించబడుతుంది. చక్రాలు జరజరా పరుగుడి పోయేందుకు వీలుగా ఇరుసు పెట్టెలలో "రోలరు బేరింగులు" అమర్చబడతాయి.

రైలు పెట్టెలలోకి బైటనుంచి ధ్వని వేడి ప్రసరించకుండా, లింపెట్ అస్బెస్టాస్ పెట్టె అంతటా సన్నని పొరగా పొదగబడుతుంది.

ఫ్యాక్టరీ నిర్మాణం

అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉచితమైన స్థలమేది అనే విషయం విచారణకు వచ్చింది. బెంగుళూరు మొదలైన అనేక స్థలాల ఔచిత్యానౌచిత్యాలు పరిశీలించి, తుదకు పెరంబూరే అన్ని విధాలా అనువైనదని అధికారులు తీర్మానించారు. పెరంబూరులో ఇదివరకే ఒక పెద్ద రైల్వే వర్క్‌షాపు ఉండడం వల్ల, ఫ్యాక్టరీకి కావలసినంత విశాలమైన స్థలం సిద్ధంగా వుండడంవల్ల, ముడిసరుకు రవాణాకు అవసరమైన రైల్వే సౌకర్యాలన్నీ అక్కడ ఇదివరకే ఏర్పాటైవుండడంవల్ల, పెరంబూరును ఎంచుకోవడం అయింది. అంతే కాకుండా, ఫ్యాక్టరీని మద్రాసుకు సమీపంలో నిర్మించడంవల్ల వుండే మరో ఉపయోగం ఏమిటంటే, కార్మికులందరికీ అక్కడికక్కడ తక్షణమే వసతి వాడలు నిర్మించవలసిన అవసరం ఉండదు.

యంత్రాగారంలో మొత్తం పది కర్మాగారాలున్నాయి. ఫ్యాక్టరీ విస్తీర్ణం పెరసి 8,48,600 చదరపు అడుగులు. ఈ కర్మాగారాలు ఏక వరసలో ఉంటాయి. ముడి సరుకు ఎడతెగకుండా యంత్రాగారంలో ఒకవైపున ప్రవేశిస్తూ వుంటుంది. రెండోవైపు నుంచి రైలుపెట్టెలు వరంవరగా వెలువడుతూ వుంటాయి.

కర్మాగారాల నిర్మాణం పూర్తి అయి అవడంతోనే యంత్రాలను, పరికరాలను వాటిలో ప్రతిష్ఠించే పని ప్రారంభించారు. ఈ లోగానే అవసరమైన యంత్ర సామగ్రి అంతా తెప్పించి ఉంచారు. వీలైనంతవరకు స్వదేశంలో తయారైన యంత్ర సామగ్రినే కొన్నారు గాని అల్లా కొనడానికి స్వదేశంలో అట్టే ఎక్కువ లభించలేదు. ఇక మిగతా యంత్రాలకు పరికరాలకు 1953 నవంబరులో వివిధ దేశాలనుంచి టెండర్లు పిలిచి, 1954 మార్చి, ఏప్రిల్ నాటికి వాటిని స్థిరీకరించడమైంది. అదృష్టవశాత్తు సరసమైన ధరలకు అతి త్వరితంగా కావలసిన యంత్ర సామగ్రి యావత్తూ లభ్యమైంది. ఏయే దేశాలనుంచి ఎంత సామగ్రి దిగుమతి చేసిందీ యీ దిగువ వివరించబడింది:—

దేశం	కాంట్రాక్టుల సంఖ్య	దిగుమతి చేసిన యంత్రాల సంఖ్య
జర్మనీ	78	152
స్విట్జర్లాండు	31	312 (260 వెల్డింగు సెట్లతో సహా)
ఇంగ్లండు	23	68 (25 వెల్డింగు సెట్లతో సహా)
స్వీడన్	3	3
జెకోస్లోవాకియ	3	6
ఫ్రాన్సు	1	1
బెల్జియమ్	1	1
ఇటలీ	1	1
	మొత్తం	544

స్వదేశంలో కొత్తగా నెలకొల్పబడే ఉక్కు యంత్రాగారాలు ఉక్కు రేకులను ఉత్పత్తి చేసేలోగా యీ ముడి సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకోవలసి వుంటుంది. కనుక సరిగా అలా ఎంత అవసరమౌతుందో అంచనా వేసుకొని, ఆ కావలసిన మొత్తాలకై విదేశాలలో ముందుగానే ఆర్డర్లు ఇచ్చారు.

సాంకేతిక శిక్షణ

ద్వితీయ పంచవర్ష ప్రణాళికను అనుకున్న ప్రకారం అమలుజరుపగలగాలంటే, అన్ని తరహాల సాంకేతిక సిబ్బందిని తగినంత మందిని మనం తర్ఫీదు చేసుకోవాలి.

ఈ అవసరాన్ని గుర్తించి, 1954 మార్చిలోనే రైల్వే రవాణా శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఓ. వి. అలగేశన్ సాంకేతిక శిక్షణ పాఠశాల నొకదానిని ప్రారంభించారు. ప్రాతిపదిక వృత్తి శిక్షణ పొందివున్న అనేక మంది యువకులను ఈ పాఠశాలలో చేర్చుకొని, వారికి ఆయా శాఖలలో ప్రత్యేకంగా విస్తృతమైన శిక్షణ యివ్వడమైంది. సకాలంలో ఇలా యీ పాఠశాలను స్థాపించడంవల్ల, ఫ్యాక్టరీ ఏర్పాటయే నాటికి తగినంత మంది సాంకేతిక సిబ్బంది తర్ఫీదు అయివున్నారు. పాఠశాలలో ప్రతి డిపార్టుమెంటుకు ప్రత్యేకంగా ఒక స్విస్ ఉపాధ్యాయుడు నియమించబడ్డాడు. ఈ స్విస్ ఉపాధ్యాయులు మన విద్యార్థుల శక్తి సామర్థ్యాలనూ, అభినివేశాన్నీ ఘనంగా ప్రశంసించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఆయా విదేశాలలోని సాంకేతిక సిబ్బందితో మన విద్యార్థులు దీటుకు రాగలరనడానికి సందేహం లేదు.

ఇండియాలోని ఆయా రైల్వే వర్క్‌షాపులలో పనిచేస్తూ అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల్ని అనేకమందిని ఎంచుకొని స్విట్జర్లాండుకు స్విస్ కార్ అండ్ ఎలివేటర్ మాన్యుఫాక్చరింగు కార్పొరేషన్ లిమిటెడ్ (జ్యూరిచ్) వారి యంత్రాగారానికి పంపి, అక్కడ వారికి ఒక అర్ధ సంవత్సరం మొదలు ఏడాదివరకు ప్రత్యేక శిక్షణ యిప్పించడమైంది. ఇప్పటికి యీ విధంగా నలభై మంది అక్కడ శిక్షణ పొంది ఇండియాకు తిరిగివచ్చారు మరో పంథొమ్మిదిమంది ప్రస్తుతం స్విట్జర్లెండులో శిక్షణ పొందుతున్నారు. పెరంబూరు ఫ్యాక్టరీలో వీరంతా సూపర్వైజర్లుగానూ, ఉన్నత సాంకేతిక నిపుణులుగానూ పని చేస్తారు.

రైలు పెట్టెల ఉత్పత్తిలో ఇండియాకు అవసరమైన సాంకేతిక సహాయం చేయడానికి స్విస్‌కార్ అండ్ ఎలివేటర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీ ఒప్పందపడింది. ఆ స్విస్ కంపెనీ యీ సాంకేతిక సహాయ ఒప్పందంలో యీ దిగువ పేర్కొన్న బాధ్యతలను వహించ

(మిగతా 7 వ కాలంలో)



అక్టోబర్ 2 వ తేదీనుంచి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేయనున్న లైట్-వెయిట్ మూడవ తరగతి ప్రయాణీకుల పెట్టె. ఇది పూర్తిగా ఉక్కుతో తయారు చేయబడుతుంది

నూరేళ్లనాటి మన రైలుబండి

ముందుపెట్టెపై ఒక గార్డు, వెనకదానిపై మరొకరు కూర్చుని, డ్రైవర్‌కు హెచ్చరిక చేస్తుండేవారట

గడచిన వంద సంవత్సరాలలో ఇండియన్ రైల్వేల అభివృద్ధి సమీక్ష

రైళ్ళ ద్వారా ప్రయాణం ప్రారంభమయినప్పటి నుంచి, రైలుపెట్టెల నిర్మాణంలో అనేక మార్పులు కానవచ్చాయి. సాంకేతిక విజ్ఞానం పెంపొందుతున్నకొద్దీ, రైలు ప్రయాణాన్ని అత్యంత సౌఖ్యప్రదంగానూ, క్షేమకరంగానూ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నవి.

ఈ రంగంలో భారత రైల్వే శాఖ ఎంతో పురోగతిని సాధించినా, సౌకర్యాలను ఇంకా వృద్ధి చేసే దిశగాను అద్యతనభావిలోనే మరికొన్ని విప్లవాత్మక మార్పులు జరుగనున్నవి.

భారత దేశంలో రైలుప్రయాణం ప్రారంభమైన మూడు దశాబ్దాలలోనూ రైలు పెట్టెలు ఏ రకంగా వుండేవో తెలియదు. వాటి ఫోటోలుగానీ, వాటికి సంబంధించిన సమాచారంగానీ భద్రపరచబడలేదు. అయితే ఆనాడు ఇంగ్లండులో తయారవుతున్న రైలు పెట్టెల మాదిరి అని ఊహకరతో తయారు చేయబడ్డాయన్న విషయం సత్యదూరం కాదు.

క్రీస్తుశకం 1825 ప్రాంతంలో ఇంగ్లండులో రైలు పెట్టెల నిర్మాణం ప్రారంభమయింది, అప్పటికి 25 సంవత్సరాల తరువాత ఇండియాలో రైలు పెట్టెలు తయారు చేయడం మొదలెట్టారు. అప్పటికే, రైలు పెట్టెల నిర్మాణంలో చెప్పుకోదగిన మార్పులు కానవచ్చాయి. అయినా, నాటి రైలుపెట్టెలకు, నేటిదానికి నమూనాలో ఎంతో వ్యత్యాసముంది.

1857-1885 సంవత్సరాల మధ్య కాలపు మూడవ తరగతి రైలుపెట్టె కొయ్యతో చేయబడింది. బయటకు తెరిచే తలుపులు. కూర్చునేందుకు చాలీ చాలకుండా, పెడల్వే



పెరంబూర్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేయనున్న భారత ప్రధాని నెహ్రూ

లేని పొడుగాటి బెంచీలు వుండేవి. ఒక్కొక్క పెట్టెలో 40 నుంచి 60 మంది ప్రయాణీకుల వరకు కూర్చునేందుకు వీలుండేది. ఆ పెట్టె పొడవు ఇరవై మూడు అడుగుల మధ్య వుండేది. దానిబరువు 9-15 టన్నుల మధ్య వుండేది. ఈ రైలు పెట్టెలలో మరుగు దొడ్లు కూడా వుండేవి కావు.

భారతదేశంలో ఒక మూల నుంచి, మరో మూలకు ప్రయాణంచేసే సరాసరి రైలుబళ్ళు 1875 వ సంవత్సర ప్రాంతంలో వేయబడ్డాయి కలకత్తానుంచి ఢిల్లీ, లాహోర్, ముల్తాన్‌లకు, బొంబాయి నుంచి అలహాబాద్, నాగపూర్, మద్రాసులకు సరాసరి రైలుబళ్ళు ప్రయాణం చేయడం అప్పుడే ప్రారంభమయింది, ఆ రైలుబళ్ళలో ప్రయాణీకులు తరచు వేయిమైళ్ళ దాకా గూడా ప్రయాణం చేయవలసి వచ్చేది. నేటి రైలు బళ్ళలో కల్పించబడిన సౌకర్యాలు ఒక్కటీ కూడా ఎరుగనినాటి ప్రయాణీకులకు రైలు ప్రయాణం ఎంత కష్టసాధ్యమయ్యేదో సులభంగానే ఊహించుకోవచ్చు.

రెండు అంతస్తుల రైలు పెట్టెలు

బొంబాయి, బరోడా, సెంట్రల్ ఇండియన్ రైల్వే, ఈస్టిండియన్ రైల్వేలు 1863 వ సంవత్సర ప్రాంతంలో రెండంతస్తులుగల మూడవ తరగతి రైలుపెట్టెలను నిర్మించారు. ఈ పెట్టె పై అంతస్తులో కూర్చునేందుకు బెంచీ లుండేవి కావు ప్రయాణీకులు క్రిందనే కూర్చోవలసి వచ్చేది బొంబాయి గవర్నర్ ప్రయాణించేందుకు గాను ప్రత్యేకంగా ఒక రెండంతస్తుల రైలుపెట్టె కూడా నిర్మించబడింది అయితే, ఈ రెండు అంతస్తుల రైలుపెట్టెలు అంత సౌకర్యకరంగా లేనందున అవి ఎంతో కాలం మనలేదు. అయితే ఈ శతాబ్ది ప్రారంభంలో క్రొత్త రకం బోగీలు ప్రవేశపెట్టబడ్డాయి. వీటిలో లోపలికి తెరచుకునే తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే, రైలుపెట్టెలో సౌకర్యాలు వృద్ధిచేయబడ్డాయి. ప్రతి పెట్టెలోనూ ఒక మరుగుదొడ్డి ఏర్పాటు చేయబడింది.

మొదట్లో అన్ని రైలుబళ్ళకూ బ్రేకులు వుండేవి కావు. రైలు బండిలో మొదటి పెట్టెలోనూ, ఆఖరి పెట్టెలోను చేతి బ్రేకు ఉండేది. ప్రతి రైలుబండిలో యిద్దరు గార్డు లుండేవారు. ఆఖరిపెట్టె కప్పుమీద ఒక గార్డు, మొదటి పెట్టె కప్పు మీద రెండవ గార్డు కూర్చొని, ముందుకు చూస్తూ, రైలుబండిని యెక్కడ ఆపాలో ఇంజనులో పనిచేసే వారికి తెలియజేసేవారు. చేతితో పనిచేసే యీ బ్రేకులు వేసి, రైలు నాపడానికి యీ యిద్దరు గార్డులు కూడా ఇంజనులో పనిచేసే వారికి సహాయపడవలసి వచ్చేది. అయినా, అప్పుడప్పుడు రైలుబండి ప్లాట్‌ఫారమును దాటిపోయేవుండడం కూడా కద్దు. రైలు ఆగినపుడు కుదుపువల్ల ప్రయాణీకులకు దెబ్బలు తగలుతూవుండడం, ఒకరికి పళ్లు విరగడం, మరొకరికి ముక్కు గాయపడడం—యివన్నీ తరచు జరిగేవి.

అనేక సంవత్సరాల పాటు చేతితో పనిచేసే బ్రేకులు ఉపయోగించబడ్డాయి. 1900 సంవత్సర ప్రాంతంలోనే రైలు బళ్ళకు వాక్యూమ్ బ్రేకులు అమర్చబడ్డాయి. అమెరికాలోనూ, మరికొన్ని దేశాలనూ 1875 వ సంవత్సరంలో ఆటోమేటిక్ కంప్రెస్ ఎయిర్ బ్రేక్ అమలులోకి వచ్చినా, ఇండియాలో మాత్రం వాక్యూమ్ బ్రేక్‌నే ఉపయోగించ మొదలెట్టారు. కారణం దీనిని ఉపయోగించే విధానం సులభం పైగా దీనికయ్యే ఖర్చుకూడా చాలా తక్కువ.

1850 వ సంవత్సరం వరకూ, ఇంగ్లండులో రైలు పెట్టెలలో లైట్లు వుండేవి కావు ప్రయాణీకులే నూనె, దీపాలనూ, క్రొవ్వొత్తులనూ తెచ్చుకునేవారు.

1870 లో ఇంగ్లండు, అమెరికాలలో రైలు బండ్లలో గ్యాస్‌తో వెలిగే లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి. 1900 సంవత్సరం నుంచీ 1920 వరకు భారత దేశంలో కూడా, రైలు బళ్ళలో యిలాంటి లైట్లనే వాడేవారు ఈ లైట్లకు ఎక్కువ ఖర్చు అవుతూండడం, ఈ లైట్లవల్ల అగ్ని ప్రమాదం కలుగుతూండడం చేత వీటి ఉపయోగం తగ్గి, తరువాతి సంవత్సరాలలో విద్యుత్తుతో వెలిగే లైట్లు వినియోగంలోకి వచ్చాయి. ఈ శతాబ్ది మొదట్లో రైలు పెట్టెలలో బ్యాటరీల సహాయంతో లైట్లు వెలిగించేవారు. బ్యాటరీలను తరచు ఛార్జి చేయవలసి రావడంచేత యిందుకు రైలు బండిలో ఒక డైనమోను ఏర్పాటు చేశారు 1920 నాటికి భారత దేశంలో చాలా రైలు బళ్ళలో విద్యుచ్ఛక్తి దీపాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ఇండియాలో రైలుపెట్టెల నిర్మాణం

1860 వ సంవత్సర ప్రాంతంలో నే ఇండియాలోని రైల్వే వర్క్‌షాపులలో కొయ్యతో రైలు పెట్టెలు తయారుచేయడం ప్రారంభమయింది. 1880 నాటికి వీటి తయారీలో ఒక ప్రత్యేకత కానవచ్చింది. ఈ శతాబ్దంలో మొదటి మూడు దశాబ్దాలలో కూడా రైలుపెట్టెల నిర్మాణం ఎంతో శీఘ్రగతిని సాగింది. 1880లో రైల్వేలకు 6,600 రైలు పెట్టెలుండగా, 1951లో వాటి సంఖ్య 20,767కు పెరిగింది. అదే కాలంలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా ఎంతో పెరిగింది. 1880లో పదికోట్ల 30 లక్షల ప్రయాణీకులు రైలు ప్రయాణం చేయగా, 1950లో రైలు ప్రయాణం చేసినవారి సంఖ్య 129 కోట్లు.

వివిధ రకాల ప్రత్యేక రైలు పెట్టెలెన్నో ఇండియాలో తయారయ్యాయి భారత దేశంలో మహారాజులు తమ ఉపయోగం నిమిత్తం ప్రత్యేక రైలుపెట్టెలు తయారుచేయించడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టేవారు. వైస్రాయి ప్రయాణం నిమిత్తం ఎంతో ఘనంగా నిర్మించిన ప్రత్యేక రైలుపెట్టెలాటి దానిని అమెరికాలో గాని, ఐరోపాలో గాని ఎక్కడా నేను చూడనేలేదు.

రైలు పెట్టెల నిర్మాణానికవసరమైన అనేక పరికరాలను మనం యింకా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. అయితే, దేశీయ పరిశ్రమలు యిప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. రైలుపెట్టెల విషయంలో స్వయ సమృద్ధతను సాధించగల సుదినం సమీప భవిష్యత్తులోనే రానున్నది.

కొయ్యతో తయారవుతున్న మూడవ తరగతి బోగీకి ప్రస్తుతం 1,25,000 రూపాయలు ఖర్చు అవుతోంది ఉష్ణదేశాలలో యీ రైలు పెట్టెలు పాతికేళ్ళ పని చేస్తాయి. ఈ కొయ్య క్రింద వుండే ఉక్కు ఫ్రేము ఏభై ఏళ్లు పని చేస్తుంది.

ఇక, యిప్పుడు రైలు పెట్టెలు పూర్తిగా ఉక్కుతోనే నిర్మించబడుతున్నాయి 1910 నాటికే ప్రపంచంలో చాలా చోట్ల ఉక్కు రైలు పెట్టెలే ఉపయోగంలోకి వచ్చాయి.

ఇంగ్లండులో నిర్మించబడిన 225 ఉక్కు రైలు పెట్టెలు 1925 లో భారత రైల్వేలకు చేరాయి. ఈ పెట్టె లోపలి భాగాలలో గాలి చొరడానికి వీలు లేనందున అవి త్రుప్పు పట్టవి. అయితే గాలి చొరడానికి వీలు కల్పిస్తూ, త్రుప్పు పట్టడానికి వీలులేకుండా, యిప్పుడు ఉక్కు రైలు పెట్టెలు నిర్మిస్తున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, యుద్ధానికవసరమైన వస్తువులు తయారు చేయవలసి రావడంచేత రైల్వే వర్క్‌షాపులలో రైలు పెట్టెల నిర్మాణం తాత్కాలికంగా ఆపు చేయబడింది. యుద్ధం పూర్తయ్యేనాటికి చాలా రైలు పెట్టెలు శిథిలమయిపోయి, జీర్ణావస్థలో వుండడంచేత భారత రైల్వేలకు రైలు పెట్టెల

(మిగతా 4 వ పేజీలో)

దానికి అంగీకరించింది. ఒకటి రైలుపెట్టెల ఉత్పత్తి సక్రమంగా జరగడానికి చేయవలసిన సాంకేతిక సహాయం అంతా చేయిస్తూ వుండడం, రెండు, అవసరమైన వర్క్‌షాపు డ్రాయింగులు, ప్రమాణాలు వగైరా నిరూపించడం, మూడు, భారతీయ సాంకేతిక నిపుణులకు, ఇంజనీర్లకు స్విట్జర్లెండులో ఉన్నత సాంకేతిక శిక్షణ యివ్వడం, నాలుగు, తమ కంపెనీ తాలూకు సాంకేతిక నిపుణులను అవసరమైనంత మందిని పెరంబూరు ఫ్యాక్టరీలో నిర్ణీత కాలంపాటు నియమించడం, నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఉత్పత్తి కొనసాగితేనే ఇండియా ప్రభుత్వం ఆ స్విస్ కంపెనీకి నియమితమైన ఫీజు చెల్లిస్తుంది. ఉత్పత్తి లక్ష్యాలను ఈ దిగువ కార్యక్రమం ప్రకారం అందుకోవాలని ఒడంబడికలో పేర్కొనబడింది.

కార్యక్రమం

ఉత్పత్తి లక్ష్యం	రైలు పెట్టెల సంఖ్య
మొదటి సంవత్సరం	20
రెండవ సంవత్సరం	100
మూడవ సంవత్సరం	200
నాల్గవ సంవత్సరం	300
అయిదవ సంవత్సరం	350

ఇక వీటిల్లో చక్రాలు, ఇరుసులు వంటివి తప్ప తక్కిన అన్ని విడి భాగాలను పెరంబూరులోనే ఉత్పత్తిచేస్తూ తయారుచేయవలసిన దేశవాళీ రైలు పెట్టెల సంఖ్య యిది.

లక్ష్యం	సంఖ్య
రెండవ సంవత్సరం	20
మూడవ సంవత్సరం	120
నాల్గవ సంవత్సరం	280
అయిదవ సంవత్సరం	350

స్విస్‌కార్ అండ్ ఎలివేటర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారితో ఈ పై చెప్పిన సాంకేతిక సహాయ ఒడంబడికను కుదుర్చుకోవడం, ఆ ఒడంబడికను దరిమిలాను అమలు జరపడం వ్యవహారం అంతా ప్రధానంగా ఈ వ్యాసకర్త చేతిమీదుగానే నిర్వహించబడింది. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇవి:—

1 కర్మాగారాల మొత్తం వైశాల్యం 8,48,600 చదరపు అడుగులు
2 షెడ్డుల సంఖ్య 10
3 ఫ్యాక్టరీ నిర్మాణానికై ఉపయోగించిన ఉక్కు 9,500 టన్నులు
4 ఫ్యాక్టరీలోని రైలు మార్గాల నిడివి 12 మైళ్ళు.
5 కర్మాగారాలలోని రోడ్ల నిడివి 3 4 మైళ్ళు
6 వసతి వాడలలోని రోడ్ల నిడివి 3 మైళ్లు
7. ఇళ్ళ సంఖ్య 400
8 నీటి సరఫరా గొట్టాల నిడివి 16 మైళ్ళు
9. ఫ్యాక్టరీ నిర్మాణానికై ఉపయోగించిన సిమెంటు 19,500 టన్నులు
10 వెల్డింగ్ సెట్లతో సహా ఫ్యాక్టరీలోని యంత్రాల సంఖ్య:
అ జనరల్ యంత్రసామగ్రి 549
ఆ. ప్రత్యేక యంత్రాలు 60
11 విడిభాగాలను బిగించి పటుకొనే మరలు (జిగ్స్ వగైరా సాధనాలు) 750
12. పైపుల (నీరు, నూనె, గాలి సరఫరా గొట్టాల) మొత్తం నిడివి 8 4 మైళ్ళు.
13 వాయుపీడన యంత్రాలు 8,250 ఘనపు అడుగులు/నిముషానికి
14. బరువైన వస్తువులను ఒక చోటునుంచి మరో చోటికి చేరవేసే క్రేన్లు వగైరా సాధనాలు
అ ఇరవై టన్నుల క్రేన్లు 4
ఆ. ఐదు టన్నుల క్రేన్లు 26
ఇ. డెబ్బదిఐదు టన్నుల వస్తురవాణా సాధనాలు 2
15. కార్మికుల సంఖ్య 4,000
16 వార్షికోత్పత్తి (ఒకే అంచెలో పనిచేసే పద్ధతి మీద) 350 రైలు పెట్టెలు
17 సాలీనా ఖర్చయే విద్యుత్తు—60 లక్షల యూనిట్లు.
18 ప్రాజెక్టు కింద అయే మొత్తం. ఖర్చు 7 కోట్ల 35 లక్షల రూ.

ఇంతటి బ్రహ్మాండమైన ప్రాజెక్టును నిర్ణీత కార్యక్రమం ప్రకారం పూర్తిచేసి, నియమిత దినానికి పని ప్రారంభించడానికి సాధ్యం అయిందంటే, అది కేవలం ఆఫీసర్లూ, సిబ్బందీ పరస్పర సహకారం, కార్యదీక్ష వల్లనే కాకుండా, ముడిసరుకు, యంత్ర సామగ్రుల సప్లయిదార్ల యొక్క యింకా యీ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న వివిధ భాగస్వాముల అకుంఠిత కార్యదీక్ష నిస్స్వార్థ సేవవల్లనే సాధ్యమైందని మనసారా అంగీకరించి, ఎల్లరకూ కృతజ్ఞత నివేదించుకోవడం మన విధ్యుక్త ధర్మం.

అమెరికాకు ఇండియన్ చేనేత వస్త్రాలు

న్యూయార్క్, సెప్టెంబర్ 29—స్థానిక నిపుణులను, చేతిపనివారిని వినియోగించడం ద్వారా ఇండియాలో రెండు కొత్త పరిశ్రమలను నెలకొల్పడానికి అమెరికన్ దుస్తుల వ్యాపారస్థుడు మిస్టర్ మార్విన్‌కోల్ కొద్ది రోజులలో బొంబాయి వెడుతున్నాడు.

ఈయన అక్కడ అమెరికన్‌లకు పనికి వచ్చే రకాల చేనేత వస్త్రాలను తయారు చేయించి అమెరికాకు ఎగుమతి చేస్తాడు. అమెరికాలో ఆ వస్త్రాలు బీచ్ దుస్తులను, ఆటల దుస్తులను తయారు చేయడానికి వినియోగించబడగలవు. ఈయన అక్కడ ఇండియన్ ప్రత్తితో పాదరక్షలను కూడా తయారు చేయించి అమెరికాకు ఎగుమతి చేయగలడు.

రంగూన్, సెప్టెంబరు 30—బర్మా ప్రధాని ఉనూ అక్టోబర్ 17 వ తేదీన ఇక్కడి నుంచి బయలుదేరి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఫిన్లెండ్, స్వీడన్, డెన్మార్కులలో పర్యటించడానికి వెడుతున్నారు.

ఆయన రష్యాలో రెండు వారాలు వుంటారు.



సబ్ డీలర్లు: నెల్లూరు జిల్లాకు: డి. ఎస్. ఆటోమొబైల్సు, నెల్లూరు; గుంటూరు, కృష్ణా, ప. గోదావరి జిల్లాలకు: గానపాటి గరాజ్. (జనరల్ మెషినరీ అండ్ ఆటో స్టోర్సు), గాంధీనగర్, విజయవాడ; మలబార్ జిల్లాకు: సి. సి. ఆటోమొబైల్సు లిమిటెడ్., కోజీకోడ్; తిరువాన్కూర్ కొచ్చిన్ స్టేటుకు: క్విలన్ ఆటోమొబైల్సు, పో. బా. నం. 32, క్విలన్; దక్షిణ కెనరా జిల్లాకు: యం. సుబ్రాయ నాయక్, కంటోన్మెంటు మంగళూరు.

పెరంబూర్ కర్మాగారంలో కార్మికులకు వసతులు

రచన

శ్రీ కె. సుబ్రహ్మణ్యన్

(సిబ్బంది నిర్వహణాధికారి, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)

ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోని కార్మికులు ఒక పంక్తి తమ విధి బాధ్యత లేమిటో గుర్తించి, వాటిని సక్రమంగా, త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ, మరోకవంక తమ హక్కులను సమగ్రంగా అనుభవిస్తూ ఉండాలనీ, యీ విధంగా సిబ్బంది శ్రేయస్సును సంరక్షిస్తూ వారిని న్యాయంగా సంబాళించుకు రావడానికి తమ సర్వశక్తి యుక్తులూ ధారపోయాలనీ అధికారులు కృతనిశ్చయులై వున్నారు. ఫ్యాక్టరీలో ఇందుకు అనువైన వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక మంది కార్మిక శ్రేయస్సంరక్షకులు (వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లు), ఒక వెల్ఫేర్ ఆఫీసరు ఆధ్వర్యాన కార్మికుల యోగక్షేమాలను నిరంతరం కనిపెడుతూ వుంటారు. వారికి ఏర్పాటు చేయవలసిన సర్వ సదుపాయాలూ, సౌకర్యాలూ, హక్కు భుక్తాలూ సమస్తం సర్వకాల సర్వావస్థల యందు సమగ్రంగా సమకూర్చడమే వీరి విధ్యుక్త ధర్మం.

కర్మాగారం: పరిసరాలు

కర్మాగారాలూ, వాటి పరిసరాలూ కార్మికులకు నేత్రపర్వంగా, అహ్లాదకరంగా ఉండేటట్టు రూపొందించబడ్డాయి. ప్రతి కర్మాగారం లోనూ యంత్రాలు నీటుగా, సక్రమంగా అమర్చబడ్డాయి ఒక మూలనుంచి ఒక మూలకు ఎంతో దూరం యంత్రాలమీదికి పొడుగుపాటి "బెల్టుల" అమరిక కర్మాగారాలను ఇరుకుగానూ, రొదగానూ ఉండేటు చెయ్యలేదు. ఆధునిక విధానాన్ని అనుసరించి అక్కడక్కడ ప్రతి యంత్రానికి ప్రత్యేకమైన "మోటార్లు" ఏర్పాటు చేయబడ్డవి కార్మికులు స్వేచ్ఛగా ఇటూ అటూ కదలడానికి వీలుగా యంత్రాల మధ్య కావలసినంత ఖాళీ జాగా వుంటుంది. నీరు, గాలి సరఫరా చేసే గొట్టాలేమీ, ఎలక్ట్రిక్ తీగెలేమీ నేల అడుగున భూములగుండా యంత్రాలవరకు సరఫరా బడ్డాయి. అదే విధంగా రైలు పట్టాలు కూడా కార్మికులకు ఎదురు దెబ్బలు తగిలేట్టు నేల పైన కాకుండా నేల లోపల నేల బారుగా అమర్చబడ్డాయి.

అంతేకాకుండా కర్మాగారాల గోడలన్నీ రకరకాల రంగులతో కంటికి ఇంపుగా వెల్ల వెయ్యాలని కూడా నిశ్చయించారు. పోతే ఫ్యాక్టరీ లోపల వుండే రోడ్లన్నీ దుమ్ము పట్టని శుభ్రమైన సిమెంటు రోడ్లు కార్మికులకు దాహం వేసినప్పుడల్లా సమీపంలోనే మంచినీరు లభ్యమవుతుంది. ప్రతి రెండువందల మంది కార్మికులకు ఒక మంచునీటి యంత్రం చొప్పున అనేక యంత్రాలు ఫ్యాక్టరీ అంతటా అమర్చబడతాయి. ఒక్కొక్క యంత్రం 8 వేల రూపాయలవుతుంది; వీటిల్లో ఎనభై యేసి గాలన్లు నీరు పడుతుంది. పని చేస్తుండగా కార్మికుని స్థితి యీ విధంగా అహ్లాదజనకంగా వుంటుంది.

భోజనమందిరం: విశ్రాంతి గృహం

ఇక కార్మికుల భోజన సౌకర్యాల విషయం చూద్దాం.

అధికారులు 1,50,000 రూ. పైగా ఖర్చు చేసి, ఎంతో విశాలమైన ఒక రెండంతస్తుల కటడాన్ని కార్మికులకు భోజనమందిరంగానూ, విశ్రాంతి గృహంగానూ పనికివచ్చేటు నిర్మించారు. 9,600 చదరపుటడుగుల వైశాల్యంగల కింది అంతస్తులో భోజన మందిరం ఏర్పాటు చేయబడింది. 750 చదరపు అడుగులూ, 112 చదరపు అడుగులూ వైశాల్యంగల రెండు స్నానాల గదులు కూడా పక్కపక్కనే ఏర్పాటు చేయబడ్డాయి. వంటగది, భిక్షాగారం, సామాన్ల గది అన్నీ ఈ క్రింది అంతస్తులోనే వుంటాయి. వంటగది విశాలంగా ఎలెక్ట్రిక్ పొయ్యిలతో అమర్చబడి వుంటుంది. పాత్ర సామగ్రి యావతూ తెల్లని ఉక్కుతో చేయబడి వుంటుంది. అధికారులు యీ సామగ్రి కింద నలభై వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ భోజన మందిరం ఒక కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది ఈ కమిటీలో కార్మికుల ప్రతినిధులూ, అధికారులూ సమాన నిష్పత్తిలో సభ్యత్వం వహిస్తారు.

పోతే, కార్మికులకు ఎవరి స్థానాలలో వారు పని చేస్తుండగానే కాఫీ, టీ, ఫలహారాలూ వగైరా, ట్రాలీలమీద తీసుకొనిపోయి అక్కడి కక్కడే సప్లయి చేస్తూ వుండాలని కూడా అధికారులు సంకల్పించారు. ఈ సప్లయి ప్రొద్దున పూట, అపరాహ్ణం కూడా జరుగుతుంది. ఇందుకుగాను భోజనశాలకు తెల్లని ఉక్కుతో చేసిన ట్రాలీలు అనేకం తెప్పిస్తున్నారు. తమ ఇళ్ళనుంచి తాము స్వంతంగా భోజనాలు తెచ్చుకొనే కార్మికుల ఉపయోగం నిమిత్తం, కింది అంతస్తులో ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేయబడుతుంది. ఈ విశ్రాంతి మందిరంలో కార్మికులు చదువుకోడంకోసం వార్తా పత్రికలు, వార, మాసపత్రికలు, తేలికైన నవలలు మొదలైనవి పెడతారు. ఈ కటడం నిండా గాలి, వెలుతురు పుష్కలంగా పోసుకుంటూ ఉంటుంది. అడుగడుగునా ఫాన్లు, లైట్లు అమర్చబడివుంటాయి.

పొదుపరితనం

కార్మికులలో పొదుపరితనం, ఆత్మవిశ్వాసం ప్రోత్సహించడానికై వారి కందార్లకో-ఆపరేటివ్ సొసైటీ అనే పేరుతో ఒక సహకార సంఘం ఏర్పాటు చేయబడుతుంది.

పోతే ఇక కార్మికుల క్రీడా వినోదాల నిమిత్తం కూడా పుష్కలమైన సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. సుసజ్జీకృతమైన క్లబ్‌భవనం, (వినోదమందిరం), స్పోర్ట్సు క్లబ్బు (క్రీడా మందిరం) నిర్మించబడ్డాయి ఆటల పోటీలలో పాల్గొనే కార్మికులకు ఉచితమైన ప్యాసులు, ప్రత్యేకమైన సెలవులు మంజూరు చేయబడతాయి.

పౌనః పున్యం: ప్రమాదాలు

యంత్రాగారాలలో పనిచేసే కార్మికుల స్థితిగతులు వారి వృత్తి ధర్మాన్ని బట్టి పిడానికి ఎంత నిరానందమయంగా ఉండాలో వర్ణించలేము.

చేసిన పనే పునరావృత్తిగా చేస్తూవుండడం, ఎడా పెడా ప్రమాదాలకు లోనవుతూవుండడం- ఇది వారి వృత్తి ధర్మం. ఎప్పుడు చేసిన పనే చేయవలసి రావడంవల్ల పనిలో ఆసక్తి సన్నగిల్లుతుంది. అంతే కాకుండా ఎప్పుడూ ఒకే రకమైన యంత్రాల మధ్య, ఒకే అధికారుల కింద, నిర్ణీతమైన కార్యక్రమం ప్రకారం ఏడాది పొడుగునా పని చేయవలసి వుంటుంది. ఇంత పెద్ద యంత్రాగారంలో ప్రతి కార్మికుడూ తాను కూడా ఒక నిర్ణీతమైన యంత్ర భాగంగా అనతికాలంలోనే తయారైపోతే, నిజానికి మనం ఆశ్చర్యపడ నవసరంలేదు. ఇది ఇలా వుండగా, కార్మికులు మధ్య మధ్య ప్రమాదాలకు గురై ఉద్యోగంపోయే అవకాశం కూడా ఏర్పడుతూ వుంటుంది. కార్మికులను జడత్వం ఆవహించకుండా, బోనసు పద్ధతిని ప్రవేశపెట్టాలని అధికారులు నిశ్చయించారు. నిర్ణీత ప్రమాణం కంటే ఉత్కృష్టంగా, మేలుకరంగా పని చేసే వారికి ప్రత్యేకమైన బోనసులు ఇవ్వబడతాయి. వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లూ,

(మిగతా 8 వ కాలంలో)



"ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ"లోని కాన్‌టీన్

ప్రతి 6 గంటలకొక కొత్త పెట్టె

పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీ సాధించగల లక్ష్యం

ఇంటెగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీలో ఉత్పత్తి గరిష్ఠ ప్రమాణాన్ని అందుకొన్న స్థితిలో ఏడాదికి 250 బ్రాడ్‌గేజ్ రైలుపెట్టెలు తయారవుతాయి. అంటే, ప్రతి ఆరేసి గంటలకు ఒకటి చొప్పున రైలుపెట్టెలు ఎడతెగకుండా ఉత్పత్తి చేయబడతా యన్నమాట.

ఇంతటి బ్రహ్మాండమైన ఉత్పాదన కార్యక్రమాన్ని కొనసాగించాలంటే, అందుకు ఫ్యాక్టరీలు ప్రతి చిన్నపని కూడా పౌర్వాపర్యక్రమాన్ని అనుసరించి సకాలంలో నియమిత ప్రకారం నిర్వహించవలసి వుంటుందని వేరే చెప్పవలసి వుండదు. ఇట్టి సకాల, సక్రమ కార్యనిర్వహణ సాధ్యపడేట్టు చేయడమే ఉత్పత్తి, ప్లానింగ్, కంట్రోల్ శాఖల విధ్యుక్త ధర్మం.

ఏ పని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో అంతా ముందుగా ఆలోచించి, ప్లానింగ్‌ద్వారా ఎప్పుడో పడవలసిన మానసికశ్రమను ముందుగానే పడి, క్రియా సామర్థ్యాన్ని, దక్షతను గరిష్ఠప్రమాణానికి పెంపొందించుకోవాలి.

900 రకాల యంత్రాలు

ఉత్పత్తి గరిష్ఠ ప్రమాణాన్ని అందుకొన్నప్పుడు ఫ్యాక్టరీలో వెల్డింగ్ సెట్లతో కలుపుకొని మొత్తం దాదాపు 900 రకాల యంత్రాలు ఏర్పాటు అవుతాయి. వీటిలో అనేకం రైలుపెట్టె తాలూకు ఆయా విడిభాగాలను తటిద్వేగంతో ఉత్పత్తి చేయగల ఏకార్థ లేదా ప్రత్యేక ప్రయోజన యంత్రాలు అయివుంటాయి. అయితే బ్రహ్మాండమైన వేగంతో పనిచేసే ఈ ఆధునిక యంత్రాలను సమర్థంగా వినియోగించుకోవాలంటే, వాటికి జతగా ఆధునికమైన పరికరాలు కూడా అనేకం సంపాదించవలసి వుంటుంది. ఉత్పత్తి శాఖవారు ఇది గుర్తించి, కొత్త నమూనాల ప్రకారం తయారుచేసిన ఈ యంత్రాలకు కావలసిన వివిధ రకాల పరికరాలను ముందుగానే తెప్పించి నిలవ చేశారు.

2 వేల రకాల పరికరాలు

కాగా, ఫ్యాక్టరీలముందు ఏడాదికి 250 చొప్పున మాత్రమే పెట్టెలు తయారు చేస్తారనే లెక్కన అందుకు సరిపడేటన్ని రకాలవి కావలసిన సంఖ్యలో ఈ పరికరాలను తెప్పించారు. వారి ఈ అంచనా ప్రకారం 2,168 రకాల పనిముట్లు అని, మొత్తం సుమారు 2,50,000 రు. అవసరమౌతాయని లెక్క తేలింది. కేవలం ఈ పనిముట్లు తెప్పించడానికే సుమారు 15 లక్షల రు. ఖర్చు అయినవి. అవికాక ప్రత్యేక తరహా యంత్రాలతో వాడదగిన ఎన్నో ప్రత్యేక రకాల పనిముట్లను కూడా తెప్పించవలసి వచ్చింది.

పనిముట్లు చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ, ఎప్పటికప్పుడు వాటి జాబితాలు, చరిత్ర లిఖిత పూర్వకంగా, నిర్దుష్టంగా తయారుచేస్తూ వుండాలి. పోతే ఫ్యాక్టరీలోని ప్రతి కర్మాగారంలోను అనువైనచోట్ల పరికరాలను నిలవ వుంచి, కార్మికునికి ఎప్పుడే పనిముట్టు కావలసివస్తే అప్పుడా పనిముట్లు తడుముకోకుండా అందిస్తూ ఉండాలి. అనేక ఫ్యాక్టరీలలో పని మందకొడిగా సాగి, ఉత్పత్తి విపరీతంగా పడిపోతూవుండడానికి ఈ పనిముట్లను నిలవచేయడం, జారీచేయడం పద్ధతిలో వుండే లోపాలే ముఖ్యకారణం. ఒకే సంకేతంగల రేకుబిళ్ళలు రెండేసి చొప్పున కొన్ని నియమిత సంఖ్యగల రేకుబిళ్ళలను ప్రతి కార్మికునికీ జారీచేసి, ఒక్కొక్క పనిముట్టుకు బదులుగా ఒక్కొక్క రేకుబిళ్ళ పుచ్చుకుంటూ ఉండేట్టయితే, ఎవరి కే పనిముట్టు యిచ్చిందీ పనిముట్ల గదిలో ఆయా అరలలోని ఆ రేకు బిళ్ళలనుబట్టి సులభంగా పోల్చుకుంటూ రావచ్చును. కాగితంమీద వ్రాతీ వ్రాసుకోవక్కరలేదు. ఈ విధంగా ఎంతో కాలహరణం, శ్రమా తప్పగలవు.

670 రకాల జిగ్స్

విడిభాగాలను బిగించి పట్టుకోవడానికి, పరికరాలను ఆయా మార్గాలలో నడిపించి, వాటికై అని పనిచేసుకుపోయేట్టు చేయడానికి 20 లక్షల రూపాయల ఖరీదు గల 670 సాధనాలు "జిగ్స్" అనేవి కొన్నారు. ఈ పట్టుడు సాధనాలలో నాలుగు చాలా పెద్దరకావి. రైలుపెట్టె అడుగు భాగం కప్పు, ఎవరి భాగం, మొత్తంపెట్టె, ఇల్లా అన్నిటిని సమకూర్చడానికి ఈ పట్టుడు సాధనాలను ఉపయోగిస్తారు.

ముడిసరుకు

ఇక రైలుపెట్టెను తయారుచేయడానికి ఎన్నో రకాల ముడిసరుకు అవసరం అవుతుంది. అవి అనేకరకాల పరిమాణాలుగల ఉక్కు భాగాలు, ఉక్కురేకులు, ప్లేట్లు, తేలిక రకం మిశ్రమలోహపు రేకులు, గొట్టాలు, స్ప్రింగులు, రబ్బరుతో చేసిన విడిభాగాలు, పోతపోసిన భాగాలు, కుప్పేసిన ఉక్కు మరమేకులు, స్ప్రింగులు, రంగులు వగైరా.

సీట్లు అమర్చని స్థితిలో, రైలు పెట్టె బరువు సుమారు 32 టన్నులుంటుంది. అంటే 350 రైలు పెట్టెలకుగాను ఏడాదివిమాద సుమారుమొత్తం 11,200 టన్నుల ముడిసరుకు తెప్పించి వాడవలసి వుంటుంది. అయితే, ఈ 350 రైలుపెట్టెలకు తోడు, ముమ్ముందు ఉత్పత్తిచేయడానికి రైలు పెట్టెల నిమిత్తమై కూడా విడిభాగాలను ఇప్పటి నుంచేఎడతెగకుండాతయారుచేయవలసివుంటుంది. కాబట్టి దాని తాలూకు ముడిసరుకుకూడా ముందుగానే తెప్పించి నిలవచేసుకోవాలి. కాబట్టి దీన్నిబట్టి చూస్తే మొత్తానికి పైచెప్పినదానికి రెండు మూడింతల బరువుగల సరుకు అయినా తెప్పించి నిలవచేయవలసి వస్తుందని తేలుతోంది.

వర్క్‌షాపుల మధ్య సరుకుల రవాణా

కర్మాగారాల మధ్య సరుకులను వేగంగా రవాణా చేయడానికి అనేక రకాల యంత్ర సాధనాలు, వాహనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్పత్తి త్వరగా సాగాలంటే, సరుకుల రవాణా వేగంగా జరగడం ఎంతైనా అవసరం. వర్క్‌షాపుల మధ్య గట్టి కాంక్రీటు రోడ్లు వేయబడ్డాయి. రకరకాల ట్రక్కులు, ట్రైలర్లు, 5 టన్నుల భారవాహన శక్తి గల క్రేన్లు, 20, 20 టన్నుల శక్తి గలిగి 70 టన్నుల శక్తి గల సాధనాలు 2, 5 టన్నుల అనిరి క్రేన్, 5 టన్నుల సిల్ప్ ట్రాక్టర్ క్రేన్, ఇలా ఎన్నో రకాల సాధనాలు, వాహనాలు అనేకం ఫ్యాక్టరీలో జతకూర్చబడ్డాయి.

విడి భాగాల జాబితా

రైలు పెట్టెల తయారీకి కావలసిన సమగ్రమైన విడి భాగాల జాబితా తయారు చేయబడింది.

ఫలానా విడి భాగాన్ని ఫ్యాక్టరీలోనే తయారు చేయాలా? లేక బైటనుంచి తెప్పించాలా అనే విషయం ఆ నాటికి ఫ్యాక్టరీలో ఉత్పత్తి శక్తి ఏ దశను అందుకొన్నది అనే దానిని బట్టి నిర్ణయిస్తారు. విడి భాగం స్వరూపం, దానిని తయారు చేయడానికి సేకరించవలసిన ముడి సరుకు, ఉపయోగించవలసిన ప్రత్యేక యంత్రాలు, పరికరాలు, సాధనలు, ఏ పనికి, ఏ ప్రక్రియకు ఎంత కాలం పట్టేదీ. ఈ వివరాలన్నీ నిరూపిస్తూ, ఆ విడిభాగాన్ని ఫ్యాక్టరీలోనే తయారుచేయ దలచుకుంటే ఒక సమగ్రమైన ఉత్పత్తి విధాన కార్యక్రమాన్ని రచించి పనివారికి అందజేస్తారు.

కార్యక్రమ నిర్వహణకు కావలసిన కాలం

ఒక నిర్ణీత కార్యక్రమం పూర్తి చేయడానికి సగటున ఎంత కాలం పడుతుందో అనేక మందిమీద, అనేక రోజుల మీద పరీక్షించి ప్రతి పనికి న్యాయమైన గడువులను ఖచ్చితంగా కొంతకాలం తర్వాత నిర్ణయించడం అవుతుంది. ఈ విధంగా ప్రతి కార్మికునికి తాను ఏయే పనులను ఎలా ఎంతలో చేయాలో ఆ వైనం అంతా తెలియబరిచి, ఆ ప్రకారం హారివేత పని చేయిస్తారు. అయితే, ఇలా చేయడం కార్మికుడి చేత పాలుమాలిక లేకుండా సమర్థతతో పని చేయించాలనే గాని, పని వారిని ఒంటో, ఉన్న సర్వ శక్తినీ హరించి వేయాలనే ఉద్దేశ్యంతో కాదు. పని ప్రమాణాలను ఈ విధంగా నిర్ణయించేట్లయితే, అదనంగా పని చేసే కార్మికులకు ఉత్తరోత్తరా అదనపు వేతనాలు, పారితోషికాలు ఏమైనా ఇవ్వదలచుకుంటే వాటిని నిష్కర్షగా లెక్క ప్రకారం ఇవ్వడానికి వీలవుతుంది.

ప్లానింగ్ శాఖవారు వివిధ ఉత్పత్తి విధానాలను, ప్రక్రియలను నిర్ణయించిన తర్వాత ఉత్పత్తి శాఖలోని కార్యక్రమ నిర్ణయ విభాగం వారు ఏయే తేదీల్లోగా ఏయే ప్రక్రియలు పూర్తి కావాలో, ఏయే విడిభాగాలు తయారు కావాలో సూచిస్తూ ఒక కార్యక్రమాన్ని తయారు చేస్తారు. కార్య

(మిగతా 5 వ పేజీలో)

1852 లో ఇండియన్ రైల్వేలకుగాను తయారు చేయబడిన ప్రయాణీకుల పెట్టె

మన రైలు బండి-నూరేళ్ళనాడు

(3 వ పేజీ తరువాయి)

కొరత ఏర్పడింది యుద్ధకాలంలో నెలకొల్పబడిన హిందూస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్‌కు యుద్ధం పూర్తయిన తరువాత పనిలేకపోవడంతో రైలుపెట్టెలను నిర్మించే పనిని దానికి అప్పగించారు.

ఇక్కడ ఏడాదికి 150 చొప్పున రైలుపెట్టెలు ఉత్పత్తిచేయబడుతున్నాయి.

ఎయిర్‌కండిషన్ రైలుపెట్టెలు

ఇరవై ఏళ్ళనాడే కొన్ని రైలుబళ్ళలో ఎయిర్‌కండిషన్ రైలు పెట్టెలు ఏర్పాటు చేశారు. అయితే, యుద్ధంమూలంగా వీటి తయారీ తాత్కాలికంగా ఆపుచేయబడింది. ఇప్పుడిప్పుడే రైల్వే వర్క్‌షాపులలో వీటిని పెద్ద యెత్తున ఉత్పత్తి చేస్తున్నారు. అన్నుదే కొన్ని సరాసరి రైలుబళ్ళలో ఎయిర్‌కండిషనింగ్ ఏర్పాటు వున్న రైలుపెట్టెలు చేర్చబడ్డాయి.

శీతల దేశాలకు వేడిమి ఎంత అవసరమో భారతదేశ శీతోష్ణ పరిస్థితులలో ఎయిర్‌కండిషనింగ్ అంతే అవసరం. పాశ్చాత్యదేశంలో వేడిమి నివ్వడానికి ఏర్పాటు లేని రైలుబళ్ళు లేనేలేవు. అమెరికాలో కూడా ఉష్ణఋతువు కొన్ని నెలలపాటే అయినా అక్కడి రైలు బళ్ళలో ప్రయాణీకుల రైలుపెట్టెలన్నీ ఎయిర్‌కండిషనింగ్ చేయబడినవే. భారతదేశంలో ఏడాదిలో చాలాభాగం వేడిగానే వుంటుంది. పైగా, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణం, అత్యుష్ణం అని రెండు ఋతువులున్నాయి. అయినప్పటికీ, ఇక్కడ ఎయిర్‌కండిషనింగ్ విశేషంగా ప్రజల కందుబాటులోకి రాలేదు.

ఇటీవలే ఇ బాసిపేయాలో ఎయిర్ కండిషనింగ్ చేయబడిన మూడవ తరగతి రైలుపెట్టెలను ప్రవేశపెట్టారు. సామాన్య ప్రజల సౌకర్యాలపట్ల ఈ రిపబ్లిక్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న శ్రద్ధ కిదే తార్కాణం.

భారతదేశంలో రైలుబళ్ళు ఏటేటా 30 కోట్ల రూపాయల వంటచెరుకును ఉపయోగిస్తున్నాయి. దేశంలో లభ్యం కాగల వంటచెరకు పరిమితం అవడంవల్ల రైలు పెట్టెల బరువును తగ్గించి తక్కువ వంటచెరుకును ఉపయోగించేందుకై ప్రయత్నాలు సాగుతున్నవి తక్కువ బరువుగల రైలుపెట్టెలు తయారుచేసేందుకై 1930 ప్రాంతంలోనే ఐరోపా, అమెరికా ఖండాల్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం, భారతదేశంలో కూడా తక్కువ బరువు గల ఉక్కు రైలుపెట్టెలను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రస్తుతం కొత్త నమూనా రైలుపెట్టెలు తయారు చేస్తున్నారు.

కొయ్యతోను, ఉక్కుతోను తయారు చేయబడిన పాత కాలపు రైలుపెట్టె 42 టన్నుల బరువు వుండేది. దీనికంటె ఒక టన్ను తక్కువ బరువు గల రైలుపెట్టెను నిర్మించడానికైనా ఎన్నో కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వచ్చేది. అయితే, కొత్తరకం రైలుపెట్టె బరువు మాత్రం పాతదానికన్న ఏడు టన్నులు తక్కువ. అందే కొత్త రైలుపెట్టె బరువు 35 టన్నులు. ఇందువలన పది బోగీ యున్న రైలుబండి బరువు యిదివరకటి రైలుబండి బరువుకన్న డెబ్బది టన్నులు తక్కువ. అంటే, అంత మొత్తపు వంట చెరుకునే ఉపయోగిస్తూ, మరో రెండు కొత్త రైలుపెట్టెలను కూడా యీ రైలుబండి లాక్కుపోగలదన్న మాట.

నేటి మూడవ తరగతి రైలుపెట్టెలలో సౌకర్యాలు కూడా ఎంతో ఎక్కువయ్యాయి ప్రతి పెట్టెకూ ఎలెక్ట్రిక్ ఫాన్లు ఏర్పాటు చేయబడ్డాయి. పరిశుభ్రమైన మరుగు దొడ్లు వున్నాయి.

అన్ని హంగులూ వున్న నేటి మూడవ తరగతి రైలుపెట్టెలో ప్రయాణం చేస్తూ తక్కువ ఖర్చుతో ఎంతో దూరాన్ని ప్రయాణించడం భారత ప్రజల భాగ్యమనే చెప్పాలి.

సాహిత్యగోష్ఠి

వనమహోత్సవం

-సాహిత్యంలో దాని ప్రసక్తి

శ్రీ

వేటూరి ఆనందమూర్తి

వన మహోత్సవ మనగానే వసంతోత్సవం స్ఫురణకు వస్తుంది. శృంగార విభుడగు కొమరగిరిరెడ్డి, ఆంధ్ర భోజుడగు కృష్ణరాయడు ప్రతివర్ష వసంతోత్సవములతో, కవితాగానములతో కాలక్షేపంచేసిన దినములు తలపునకు వస్తవి. ఆ సరాలా ఋతువులే అటువంటివి. ప్రకృతి అంతా పులకరించి రమణీయమై, మనస్సునురంజింపజేస్తూ, తత్సృష్టి సర్వమునకు మూలభూతుడగు భువనసుందరుని దివ్యత్వమును వెల్లడిస్తూవుండే రోజులవి ఆ ఋతువులలో ఒక సౌకుమార్యం, సౌమనస్యం, సౌందర్యం, సౌభాగ్యం కనులకు చల్లగా, శోభాయమానంగా దర్శనీయమై ఒప్పుతూవుంటుంది. ఆ చెట్లలోను, తీవెలలోను కొమ్మలలోను, రెమ్మలలోను, పూవులలోను కాయలలోను, సర్వత్ర ఒక లావణ్యం, విలాసం, ఆనందం, మాధుర్యం తొణికిసలాడుతూ జీవితమందా యా భావనీవముల విశ్వానుభవమును [illegible] ఉంటవి. అప్పటి కోయిలల గానములు, నెమిళ్ళ నృత్యములు, మానవహృదయముల కానంద తాండవము కల్పించి మైమరపించ చేస్తవి. జీవితమందలి క్లేశమును తొలగించి విశ్రాంతిని, హాయిని చేకూర్చే ఆహ్లాదనమై ప్రకృతి విలసిల్లుతూ ఉంటుంది.

అట్టిది వసంతఋతు శోభ; మరి అట్టి సమయములలో భారతీయులు వేడుకలు సల్పుకొవడంలో వింతలేదు. శరీకదా వినోదమున్నది. రత్నావళీ నాగానందాదులలో మన కా ఉత్సవ సంప్రదాయం బాగా గోచరిస్తుంది. వాత్స్యాయనుని కాలమునుండీ మనకీ ఉత్సవ సంప్రదాయ మున్నదనుట చారిత్రక సాక్ష్యము పోతే, మనకూ ప్రకృతికీ ఎడతెగని అనుబంధము. అందుకు మన కవిసమయములే మనకు నిదర్శనములు. కుజము సర్వసృష్టికర్తయైన ఈశ్వరుడు లతలు స్త్రీలు, చివురులు వాని కేంగేలులు, పూవులు పడతుల నెమ్మోములు, కాగా వాని లోనూ అనురాగము మాధవీ పున్నాగము నట్లు పెనవైచుకొంటూ ఉంటుంది. అవి మన అనుభవ కరిస్తవి; మనకు సందేశమిస్తవి; స్నేహమిస్తవి. మనతో ఇంత సన్నిహిత సంబంధంగల యీ వృక్షజాలమును పెంచడమంటేనే మన కెంతో ముచ్చట, శ్రద్ధ. ఆ శ్రద్ధయే వనంతోత్సవరూపంలో ఆ ఋతువున ప్రకటితమైనది. ఉత్సవ పరమార్థం వసంతాన్ని ఆహ్వానిస్తూ పూజించడమే. ఇది మనకు పుణ్యప్రదము. సప్త సంతానములలో వన ప్రతిష్ఠ ఒకటి. పుణ్యప్రదముపొర్దన కంటూ ఇవన్నీ మన ప్రాచీనులు మనకు నచ్చచెప్పారు. అంతలా ఋతువులలోనే కాదు ఎప్పుడైనా మనవారు చెట్లను, కొండలను పూజిస్తూ వుండడమున్నది మన మెరిగినదే. ఈ సంప్రదాయం క్రొత్తది కాదు. దీనికే సాంకేతిక గాథ ఒకటి భాగవత దశమస్కంధంలో గోచరిస్తుంది.

నందాది గోపవృద్ధు లొకసారి ఎప్పటి వలెనే ఇంద్రయాగము చేయగోరి శ్రీకృష్ణుని సమీపిస్తారు. అప్పుడు కృష్ణుడు "శాస్త్రీయమో జనాచారమో తెలుపవలసి మిత్రులైన మీకు తెలుపగల" నని విషయం వివరింప గోరుతాడు అపుడు నందుడు "వర్షస్యందనిరిశంకెం అధికుడు, ఇంద్రుడధిపతి, వారి పనుపున మేఘబృందములు మేదినీతలము పైకి దిగివస్తవి. కాబటి మేఘనిభుడైన ఇంద్రుడు మెచ్చుకొంటకు ఇంద్రయాగము చేదామనుకొంటున్నా" మన్నాడు. అపుడు నందుని మనస్సులో సుఖముచేయ వ్రజి మది సంతసించునసీ, వ్రజి సంతసించ వాన గురియునసీ, వానగురియ తనవు వసుమతి పెరుగునసీ, తనవుమేసి ధేనుగణము ప్రదుకునని విశ్వాసము దానికి కృష్ణుడు చెప్పదలచి సమాధానము చెప్పి "ఇంద్రుండు కోపించుగాకేమీ సంక్షేపం బయ్యెడులే"మ్మని అయినా "వనులకు కొండలకు మఖము గావించుట మంచిబుద్ధి" అని చెప్పుతాడు. దాని కందరూ అంగీకరిస్తారు. ఈ మంచిబుద్ధి చొప్పునే మనవారి నాటికి విరాట్‌పర్వకథను, కాటమరాజు కథను వర్షాభావ సమయంలో పఠిస్తూ ఉండడం, వానలు కురుస్తూ ఉండడం వినిపిస్తూవున్నది. అప్పుడే పాయసములు, అపూపములు, నైదపుపిండి వంటలు, ఫలశాకములు పెట్టి గొప్పగా ఉత్సవం గోవర్ధనగిరికి చేస్తారు. ఆ సమయమున పాటలగందులు గాన విద్యాపాటవమున బహుతానములతో కృష్ణుని గూర్చి పాటలుపాడిరట. ఇట్లాగిరి పూజా మహోత్సవం వైభవంగా జరగడం చూచి తనకు కాకపోయిందనే దురుద్దేశంతో దానిని చెరచడానికి ఇంద్రుడు యత్నించి ఎన్నాళ్ళో రాళ్ళవాన కురిపిస్తాడు కృష్ణు డప్పుడా పర్వతాన్ని చిటికెన వ్రేలిమీద నిలిపి, దానికింద సకల గోపాల బృందమును సంరక్షిస్తాడు. అప్పుడందరూ అనుకొంటారు: "ఈ యుఋములు నీ మెయిముల నీయ కని వి షో ష ణ ము లు నీ జలధారల్ నీ యాన దొల్లి యె ఋగ మ" అని ఇంద్రుడు పరాభవింపబడి వివేకం తెచ్చుకుంటాడు. ఇదీ అందలి కథ.

భాగవతంలోని యితర కథలవలెనే ఇదీ ఒక సాంకేతిక గాథే నందాదులు పశుపాలకులు వారి పశు సమృద్ధివృద్ధికి పచ్చిక కావాలి పచ్చిక పెరగడానికి వానలు కురవాలి అందుకు వార దయా ప్రతియేటా వరుణునకు పూజలు చేసేవారు అపారి కృష్ణుడు పూజ చవలసినది వరుణుని, ఇంద్రుణ్ణి కాదు- "దేనిని పూజిస్తే దేశంలో వస్త్రాభానం అంటూ ఉండదో అట్టి దానిని-గిరిని పూజించండి" అని సలహాయిచ్చాడు. అదే గోవర్ధనగిరి పర్వతం చేయుగా ఒకనాడు కాదు, రెండు నాళ్ళు కాదు. వెన్నెంటనే ఏన్నాళ్ళు ఏర్వరామంగా వాన కురిసింది. అది పట వానకాదు. ఎడతెగని వాన; ఇది వర్షాధిక్యానికి సూచన. కొండలను, అక్కడి అరణ్యాలను, అందలి వృక్షములను పోషించి వర్ధిల్లజేసికొంటె దేశానికి వర్షాభావముండదని తాత్పర్యం. శాస్త్రీయమైన ఈ యథార్థ విషయమే జనసామాన్యంగా భాగవత మూలమున మలచివేయబడ్డది

భాగవత కాలంనాటికే-ఇంకా ఎంతకు పూర్వమే పర్యావరణాల ప్రాధాన్యమును మన వారు గుర్తించారు వాని మూలమున దేశానికి కలిగే సౌభాగ్య సంపదకు మేరలేదు కలప మొదలుకొని ఆహార పదార్థాలవరకు నిత్యజీవితావసరములకు కావలసినవన్నీ కొల్లలుగా లభ్యమౌతవి. అరణ్యముగానే కాక పర్వతారణ్యములవలన మనవారు రాజకీయ ప్రయోజనములను కూడా సాధించుకొనినారు. కృష్ణరాయకృతియైన ఆముక్తమాల్యదలో యామున రాజనీతి సందర్భమున వన ప్రాధాన్యము ప్రపంచింపబడెడి "అడవులు గడిదేశములవి దడములుగా బెంపవలెననీ", "ఆత్మ ధరణీస్థలిన్ నడుము అవిశ్వాస్యు పొర్లుగ బొడిపింపవలెననీ" చెపుతాడు, రాజ్యపు పొలిమేరలలో అరణ్యాలు దట్టంగా పెంచితే పరిపంథిరాజులకు దుర్గమమై గజిబిజిగా ఉంటుంది. పోగా, స్వపక్షంవారు-అక్కడి మాటుదారులు బాగా తెలిసినవారు కావున పొంచియుండి ఆత్మరక్షణ చేసికొంటూ శత్రువులను దునుమాడవచ్చును. పొలిమేరలలో అరణ్యాలుండడంవలన కలిగే లాభమదే. మరి ఊరినడుమ నడవులున్నట్లయితే రాజద్రోహులు కావాసమౌతుందని కొటోలు అట్టి చోట్లమాత్రం పెంచవల దన్నాడు. ఏమైనా పొలిమేరలలో అరణ్యాలుండడం చాలా అవసరమే.

ఈ అరణ్యాలు దట్టంగా ఉన్నప్పుడు, మహావృక్షాలు ఏపుగా పెరిగినప్పుడు భూసారం కూడా అధికమవుతుంది, పోగా, ఋతుగమనమున వార్షిక మేఘములను ఆ వృక్షశాఖ లాటంకపరచి జలపరింపజేస్తవి. గోవర్ధనగిరి కథలో జరిగిన కథ యిదే; ఈ చర్యలన్నిటిని గమనించే కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణగారు తమ 'వేయిపడగలు'లో ఒక సన్నివేశాన్ని అతిలోకోత్తరంగా చిత్రించారు. (వేయిపడగలలో ఇరవయ్యో అధ్యాయం).

"గ్రామ సమావేశంలో సుబ్బన్నపేటకు ఎలక్ట్రిఫికేషను చేయించాలని తీర్మానం జరిగింది. అందుకు విద్యుద్దీపస్తంభాలు, తీగలు పెట్టడానికి నిర్ణయం జరిగింది. చకచకా పని ప్రారంభమైనది. సుబ్బన్నపేట అంటే సుబ్రహ్మణ్యస్వామి ఉండేపుర మన్నమాట. మన ప్రాచీన సంస్కృతికి నిలయము. ఆ ఊరిలో ఆ ఊరికన్నా పురాతనమైన ఒక పెద్ద వటవృక్ష మున్నది. దానిపేరు ఆదివటము. వేలాని వేల సంవత్సరములనుండి నిలబడి ఉన్న ఆ చెట్టు ఆముక్తమాల్యదలో వైష్ణవుడు చూచిన వటవృక్షమువలె అర్థయోజనమునకు కూడా మించినదేమో; సుబ్బన్నపేట ప్రాణమునకు నిలుకడ ఆ చెట్టుకడనే ఉన్నది. ఆ చెట్టే ఆ ఊరివా రందరికీ అండగా వుండేది కాని ఏనాడు పరిచయమైనదో ఏమో ఏడాని కోసారి వస్తూపోతూ ఉండే 'వృషన్నిధి' అనే మొగిలుకును, ఈ ఆదివటమునకు అనుబంధమెక్కువై అనురాగంగా మారిపోయింది పావ ప్ట్రా ఆం ప్రారంభంగా నే ఆదివటము రెక్కలు చాచి చప్పట్లుచరుస్తూ వృషన్నిధి నాహ్వానించి భుజముల మీద చేతులు వైచి "ఎన్నాళ్ళకు వచ్చితి"వని హృదయాన్ని కదిలించివేసేది. అప్పుడా వృషన్నిధి పట్టరాక ఆనందబాష్పాలు కురిసిపోయేది. కాని ఆసారి పాపం- విద్యుద్దీపస్తంభాలకని ఊళ్ళోవున్న చెట్లన్నిటికీ ఉద్యానవన చెలుతూ విచక్షణ చూపకుండా సుబ్బన్నపేట అధికారులు ఆదివటమును కూడా మొదలంట నరికివేశారు. యథాపూర్వముగానే వృషన్నిధి మిత్రుని కలిసే ఆతురతతో పరుగు పరుగున వచ్చింది మామూలుగా ఆగేచోటనే ఆగిందిగాని ఆదివటము మాత్రం కనపడలేదు. సుబ్బన్నపేట కాదేమో అనుకొన్నది. కాని, ఆనవాళ్ళు మాత్రం ఆదివటము లేకున్నా ఆ ఊరు సుబ్బన్నపేటయే అని చెప్పినవి. అప్పుడు చెలికాని అస్తమయమునకు పొగులుతూ వృషన్నిధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనను దయతో చూడనందుకు పొక్కి, తా నంతయు దుఃఖాక్రుమయమైనది. ఈ లోగా ఆ విషాదాన్ని చూడకాలక కాటోలు ఒకసు వృషాముఖము పిచికసను యాసంగా తిరుమవేసింది. చివరకు ఆదివటమే మైనట [illegible] మన్నది కూడా అదే అయిపోయింది.

వృక్షరోపణం మనం చేసినదైనా, కాకపోయినా ఉన్నవాన్ని దక్కబెట్టుకోవాలని మన నాగరికత సమస్యమైనదైనా సవ్యమైనది కాదని వారి ంటులో బోధించారు.

ఒక్కొక వనవృక్షమే కాదు-ఏ చెటయినాసరే-అదే మనకు ప్రధాన సంపద అశ్వత్థం దగ్గర నుండి ఆముదపు మొక్కదాకా అన్నిటి ఐశ్వర్యాన్ని ఆయుర్వేదం మనకు విప్పిచెప్పుతూనే ఉన్నది. ఇట్లా ఈ ప్రాధాన్యమును ఉగ్గడించుకొంటూ మనము చెట్టుపేరిట కల్పవృక్షము దాకా చూచుకో గల్గినాము. వృక్షములు కల్పవృక్షములు కాగా గోవర్ధనగిరి కథలోని లెమన దేనువులు కామధేనువులు కాగలవు. అన్నం దింటిలో అక్షయపాత్ర మనకన్నీ ప్రసాదిస్తుంది. సామాన్యంగా ఏ కల్పన అయినా మానవుని అనుభూతి కతీతమై యెన్నడూ ఉండదు. మన మన అనుభూతులు పరిణతాలై, సారభూతములైనప్పుడు మనకు కల్పవృక్షములు, కామధేనువులు, అక్షయపాత్రలు అనుకోకుండానే ఆకాశమునుండి అవతరించుతవి. ఇవే మన అభివృద్ధికి సంకేతములు.

ఈ వృక్షములను కల్పవృక్షములుగా సంభావించుకొని పెరటి చెట్లుగా పాతించి పోషించుకొన్నప్పుడు మన ఉద్యానములు నందనవనములు, చైత్రరథములు కాగలవు. ఇట్లా మన మన ప్రాచీనులు ఉద్యానవనములను నందనవనాలుగా భావించుకొన్నారు; పోషించుకొన్నారు. మన ఋష్యాశ్రమములు ఆ విధముగా ఉండేవి. ఆంధ్ర మహాభారతంలో నన్నయవర్ణించిన కణ్వాశ్రమ వర్ణన మైమరపించేదే. కాళిదాసకవి తన చేతులతో కడవలెత్తి పిరుపింప తోటలను పెంచుకొన్నాడు. భానుడు గోదావరి నీరు మోసి మోసి ఆలవాలాలు నింపుతుండినా అతని చేతులు కందిపోలేదు. అతనిఉత్సాహం అటువంటిది. ఇక భవభూతి తన ఉద్యానవనంలో యథేచ్ఛంగా విహరించమని సహృదయులను వేడుకొన్నాడు. శ్రీ హర్షుడు మదన, వసంతోత్సవాలలో కాలక్షేపం చేస్తూ దోహద చమత్కారము లెన్నో చేసి చూపించినాడు. వీరి కందరికీ ఉద్యానవనములను పెంచుకోవడంలో కావలసినంత రసదృష్టి ఉంది; ఎంతో పరమార్థముంది.

భాగవతములో సుదాముడు కోటలో పూలన్నీ గుదిగ్రుచ్చి దండగా కైసేసి భువన సుందరుని దివ్య మంగళ విగ్రహాని కల్పిస్తాడు. ఆయన దాని కెంతో ముగ్ధుడై ఆతనికి పరమపద మందించాడు. భగవంతుని పరిచర్య చేయడానికి మాలా కైంకర్యం కన్నా మించినది లేదు. ఆ సేవ అంటే ఆయన కెంతో ప్రీతి. సునాముని అడుగుజాడల ననుసరించే వైష్ణవ స్వాము లెందరో ముక్తులైరి

(మిగతా 10 వ పేజీలో)

(8 వ కాలం తరువాయి)

వెల్ఫేర్ ఆఫీసరూ కార్మికుల [illegible] ఒక నెలరాలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పెట్టి వాటిని తీరుస్తూ ఉంటారు. కార్మికుల చేత తమ విధి బాధ్యతలను గుర్తింపచేసి వాటిని వారు సక్రమంగా నిర్వహించేటట్టు చూడడం కూడా వీరి పనే. యంత్రాగారంలో పై అధికారుల పాత్ర ఎంత ప్రముఖమైనదో ప్రతి కార్మికుని పాత్ర కూడా అంత ప్రముఖమైనదేనని ప్రతి కార్మికునికీ ఆత్మ విశ్వాసం కలిగేటు చేయాలి.

ఈ యంత్రాగారంలో ఆఫీసర్లూ సిబ్బందీ ప్రదర్శిస్తున్న సహకారం, ఐకమత్యం శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి వంటి అనేకమంది ప్రముఖ నాయకుల ప్రశంసలను అందుకొన్నవి. "రైల్వే వ్యవస్థలో పని చేసే సిబ్బంది యావన్మందీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, సంపూర్ణమైన ఐకమత్యంతో కృషి చేసినప్పుడు, సిబ్బంది శ్రేయస్సును కూడా అధికారులు సమగ్రంగా సంరక్షించినప్పుడు మాత్రమే రైల్వే వ్యవస్థ సక్రమంగా, సంతృప్తికరంగా నిర్వహించబడుతున్నట్లు మనం పరిగణించవలసి వుంటుంది" అని ప్రధాన మంత్రి శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు. ఈ మహత్సందేశాన్ని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సిబ్బంది యావన్మందీ నిరంతరం దృష్టిలో వుంచుకుంటూ, నేటినుంచి అన్యోన్యంగా ఒక సమష్టి కుటుంబంగా కలసి మెలసి పని చేయడానికి కంకణం ధరిస్తారు.

H·M·V RADIOS

The Best way to Better Listening

హెచ్. ఎం. వి. బ్యాటరీ సెట్లు దూరాన్ని తగ్గించాయి. మీ యన్ను సెట్లు కార్యక్రమం మారుమూలల్లో వుండే వూళ్ళకు కూడా వినిపిస్తున్నది. పాఠశాలలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు గవర్నమెంటువారు వీటిని అప్రూవు చేశారు.

MODEL 5659

మోడల్ 5659
6 వాల్వు 6 వోల్టు బ్యాటరీ వైబ్రేటర్ రు. 445/-
(బ్యాటరీ లేకుండ)

మోడల్ 5618
6 వాల్వు డ్రై బ్యాటరీ సూపర్ సెట్ రు. 425/-
(బ్యాటరీ లేకుండ)

MODEL 5618

"HIS MASTER'S VOICE"
The Hallmark of Quality

Spare parts fully available with all H. M. V. Radio Dealers

THE GRAMOPHONE CO., LTD.
CALCUTTA - BOMBAY - MADRAS - DELHI

ACI

"చెప్పేది-చేసేది"

చిన్నకథ

అరకప్పు కాఫీ త్రాగినందులకుగాను హోటల్ యజమానికి రెండణాలు దర్శించుకొని హోటల్‌నుండి బయట పడ్డా...నని పదిగజాలు నడిచానో లేదో! ఎదురుగా వస్తూన్న అపరిచిత వ్యక్తి పలుకరించాడు.

"నమస్కారం. కవిగారు ఖులాసాయేనా?"

ప్రతి నమస్కారం చేస్తూ ఖులాసాయేనని సమాధానం చెప్పాను. కాని... నాలో నేను తర్కించుకొంటూనే వున్నాను.

"ఈ అపరిచిత వ్యక్తి ఎవరు? ఎంతో వినయంగా నమస్కారం చేసి, మరెంతో ఆప్యాయంగా కుశలప్రశ్న అడిగా డెందుకు?"

హృదయంలో చెలరేగిన ప్రశ్న పరంపర భావాలు ముఖంలో గూడా కనిపించా యనుకొంటాను. వెంటనే అతనన్నాడు.

"మీరు నన్నెరుగరు. కాని... నేను మిమ్మల్ని బాగా ఎరుగుదున్నాను."

ఈ మాట వినేసరికి గుండె గుబేలు మంది. మెదడు గతుక్కుమంది. బాగా ఎరిగున్నా నంటున్నాడు. కొంపదీసి ఇంటికి భోజనానికి వస్తానని అర్జీ వేయడుగదా?

నా ఆలోచనలకు అంతరాయంకలిగించుతూ అతనే మళ్ళీ అన్నాడు.

"బాగా ఎరుగున్నానంటే అర్థం- నేను మీకు దగ్గరవాడిని, దూరంగాగాని బంధువుననిగాదు. స్నేహితుని అంతకంటే గాదు. ఇక మిగిలింది.

రచన
శ్రీ రావెళ్ల హనుమంతరావు

మీతో పత్రికా పరిచయం మాత్రమే. మీరు పత్రికల్లో వ్రాస్తూన్న కథల్ని శ్రద్ధగా చదువుతున్నాను. మీ హృదయంలో వున్న విశాల భావాల్ని నూతన భావాల్ని అభ్యుదయ భావాల్ని లేఖిని ద్వారా కథల్లో వ్రాస్తూంటారు. మీ కథల ద్వారా మీ భావాల్ని ఎరిగున్నాను. కనుక మిమ్మల్ని బాగా ఎరుగున్నట్లుగా మాట్లాడుతూన్నాను క్షమించండి."

"ఇందులో క్షమించవలసినంత తప్పిద మేముంది?" అతనికి సమాధానం చెబుతూన్నపుడు నాలో కించిత్ గర్వాతిశయంతో గూడిన భావన తళుక్కుమని మెరిసింది.

"నేను గొప్ప కథకుడను. అనేక పత్రికల్లో నా పేరు తళ తళ మెరిసెడి అక్షరాలతో పడుతుంది. ప్రతి దినమూ అనేకమందికి నూతన సందేశాల నందజేస్తూంటాను. నేను కవిని."

ఇద్దరమూ సంభాషించుకోవడం నాలో నేను మాట్లాడుకోవడం. ఇంతలోనే భిక్షగా డొకడు వచ్చాడు.

ఒక చేతిలో మట్టి మూకుడు. మరొక చేతిలో పగిలి పోయిన నాసంపుల్ల, చిరిగి జీరం డాళ్లై పీలికలు పీలికలుగా వ్రేళ్ళాడుతూన్న బట్టలు. పుట్టిన తర్వాతనే చమురు — సంస్కారము నెరుగని జుట్టు, ఒంటినిండా మట్టి, మనిషిని చూస్తేనే అసహ్యం గలుగుతోంది.

వచ్చినవాడు మా ఇద్దరి చుట్టూ తిరుగుతూ ప్రార్థించుతున్నాడు.

"ధర్మ ప్రభువులు. బాబు లొక రాగి దమిడీ ఇవ్వండి. నిన్న భోజనం లేదు. ఇవ్వార గూడా లేదు..."

అపరిచిత వ్యక్తి ఎవరో వచ్చి అకస్మాత్తుగా పలుకరించి, నన్ను, నా కథల్ని పొగడుతూంటే మధ్య ఈ శనేమిటి? భిక్షగాని వైపుకు తిరిగి కోపంతో అన్నాను:

"పో... ముష్టి వెధవా? కాఫీ హోటల్ దగ్గర ఇంతకుముం దొకసారి చెప్పాను. బుద్ధి లేదూ? పనిపై నవాడికి ఒక్కసారి చెబితే బుద్ధి రావాలి."

అపరిచిత వ్యక్తి అన్నాడు: "మీరు వ్రాసిన కథలు చాలా పత్రికల్లో వస్తూంటాయి. ఎప్పుడూ ఆదేపనిగా వ్రాస్తూంటారనుకొంటాను. సాహిత్య రంగంలో మీరు బలే మంచి కృషి చేస్తున్నారు."

"దాని కేమొచ్చింది లెండి" పైకి నేను సమాధానం చెప్పాను. కాని లోపల మనసు పోరాడుతూనే వుంది.

"తెలివి తక్కువ తనంగా అలా అంటారేమిటి? మీరు చేస్తూన్న కష్టానికి దక్కేడి ప్రతిఫలం ఇదేనాయె. మీ కథల్ని ప్రచురించుకొంటూన్న పత్రికలయజమానులు కథకు పదిరూపాయలిచ్చేందుకు బాధ పడుతూంటారు. అయినపుడు పాఠకు లిచ్చేది పొగడ్తగాక మరేముంటుంది? అంతే గాదు. కథలు వ్రాయడంలో నీవు రవీంద్రనాథటాగూరివి. ప్రేమచందువి. అబ్బాస్‌వి. ముల్కరాజ్ ఆనంద్‌వి, కిషన్ చందర్‌వి. అయినపుడు అంత తేలికగానూ, తెలివి తక్కువగానూ మాట్లాడుతా వెందుకు?"

మరల అతనే అన్నాడు: మొన్నటి వారం పత్రికలో ప్రచురితమైన మీ కథ చాలా బాగుంది.

"ఏ కథ?" ఎదురు ప్రశ్న వేశాను.

"భిక్షగాని కథ. చాలా బాగుంది."

నా కీసారి నిజంగానే గర్వమేసింది. ఎందుచేతనంటే, ఆ కథను చాలా శ్రద్ధగా వ్రాశాను. దానికొరకు నా శక్తినంతా ధారపోశాను. వాస్తవానికి అదింకనూ బాగుండవలసింది. అయితే, ఆ రోజునే ఇంట్లో మిసెస్‌గోల ప్రారంభించింది. పసిపిల్లవానికి పాలడబ్బా అయిపోయిందట. తనకు బట లేవట. ఇంకేమేమో!

కథ రచయితల కున్నటువంటి బాధలన్నీ పాఠకులకు తెలియవు. ఇటువంటి యీతిబాధలే గనుక లేకుండగా వుంటే! ఇంకెంత బాగా కథలు వ్రాసేవాడినో కాసేపు నేను ఊహాప్రపంచంలో విహరించాను. అకస్మాత్తుగా ఏదో ఒక పత్రికా సంపదకులు నా కొక పదివేలు రూపాయలు పంపించినట్లు, అందులో వేయి రూపాయలు ఖర్చుచేసి ఇంటి మరమ్మతు చేయించినట్లు, భార్యా పిల్లల బటలకు తదితర నిత్యజీవితావసర వస్తువులకు అయిదు వందల రూపాయలు ఖర్చు చేసినట్లు, పత్రికల చందాలకు, పుస్తకాలకు అయిదు వందల రూపాయలు ఖర్చు చేసినట్టు, ఖరీదుగల రేడియో సెట్టుకు బజానా యిచ్చినట్లు ఊహాలోకంలో వున్నాను. నేను కటు కొంటున్న గాలిమేడల్ని కూల ద్రోస్తూ అపరిచిత వ్యక్తి అన్నాడు:

"కథలో మీరు వర్ణించిన వర్ణన బహు చక్కగా వుంది. వ్యాపారస్తులు — షావుకార్లు — ఉద్యోగస్తులు — తలిదండ్రుల ఇంటి వద్దనుండి బాగా ధనాన్ని పంపించుతూంటే చదువుకొనేందుకని వచ్చి బజార్ల వెంట తిరుగుతూన్న విద్యార్థులు మందలు మందలు గానూ, గుంపులు గుంపులుగానూ కాఫీ హోటళ్ళల్లో ప్రవేశించడం కడుపు నిండా తినడం, బేవ్‌మని త్రేపుతూ బయటకు రావడం, బయటనున్న కుంటివాడు ధర్మం బాబూ అని ప్రార్థించడం. హోటల్‌నందు రూపాయలకు రూపాయలనే మింగేసిన బొజ్జయ్యలు బయట బిచ్చగానికి కానీ కూడా వేయక పోవడం, వర్ణన, శైలి—అన్నీ గూడా బలే బాగున్నాయి."

నిజమే. ఈ కథను వ్రాసి పంపించి చాలా కాలమైంది. ఆ కథను వ్రాయునపు డనుకొన్నాను. ఈ కథను చాలా బాగా వ్రాస్తూన్నాను. సంపాదకులు దీన్ని వెంటనే ప్రచురించుతారు. పారితోషికాన్ని గూడా పంపించుతారు. పారితోషికం రాగానే పసి పిల్లవానికి పాల డబ్బా తేవాలి. అలాంటి కథను ఆరునెల లైనతరువాత సంపాదకులు మొన్నటి వారం పత్రికలో ప్రచురించారు. ఆ పిల్ల పెద్దదై పోయింది. మరొక పిల్ల పుట్టే పరిస్థితులు గల్గా యని కూడా ఇంట్లో చేరిన ఇరుగు పొరుగు అమ్మలక్కలు గుసగుసలాడుకొంటున్నారు. పత్రికా సంపాదకుల మీద రవ్వంత కోపంకల్గింది. వెంటనే నాకు నేనే సమాధానం చెప్పకున్నాను.

"వారుమాత్ర మేమిజేస్తారు? కో...అంటే... కోటి కథలు. ఎన్నింటివని ప్రచురించగల్గుతారు?

నా ఆలోచనలోనేనుండి పరధ్యానంగా ముందుకు నడచిపోబోయాము. అపరిచితవ్యక్తి అంతటితో వదిలేయలేదు. నావైపుకు అదోకరకంగా చూస్తూ ప్రశ్నించాడు:

"మరి... మీరుజేసిన పనేమిటి?"

"నే నేమిజేశాను?" ఎదురుప్రశ్న వేశాను.

"ఇంతకుముందు మీరు కాఫీహోటల్‌కు వెళ్ళలేదా?"

"వెళ్ళాను."

"కాఫీసేవించి హోటల్‌నుండి బయటకొచ్చిన తరువాత మిమ్మల్ని భిక్షగాడు ధర్మమడుగలేదా?"

"అడిగాడు."

"ధర్మంవేయకపోగా అతన్ని మీరు దూషించలేదా?"

"నాకు గుర్తులేదు. అయినా! అది నా స్వంత విషయం. దానితో మీకు సంబంధ మేమిటి?"

అతను వ్యంగ్యంగానూ, వెటకారంగానూనవ్వుతూ అన్నాడు:

"అవును. అది మీ స్వంతవిషయం. మీ స్వంత విషయాలతో మరేమీ పనిలేదు. కాని... మా విషయాలలో మీరు జోక్యం కలిగించుకోవచ్చును. మమ్మల్ని మీ కథలో దుర్మార్గులుగానూ, నర రూప రాక్షసులుగానూ, హృదయశూన్యులుగానూ, దయారహితులుగానూ వర్ణించవచ్చును. మేము మాత్రం మిమ్మలనేమీ అడుగగూడదు. అదేమంటే, మేముగూడా ధనలేమితో బాధపడుతున్నామంటారు. అరకప్పుకాఫీతోనే సంతృప్తిపడినామంటారు. ఈ సమాధానం బీదవానిని సంతృప్తిపరుస్తుందా?"

ఏ నిముషానికైనా కరుణ గలుగకపోతుందా? ఏ సిగిరెట్టుకొనేనమో జేబులో చేయిపెట్టినపుడు సిగిరెట్టు పెట్టితోబాటు ఒకకాణి రాకపోతుందా? దాన్ని నా అక్షయపాత్రలో వేయకపోతారా? అనెడి ఆశతో, ఆలోచనతో ఆదేధ్యానంగా చూస్తూన్న భిక్షగా డన్నాడు:

"అంతా అంతే బాబు! చెప్పే దొకటి. చేసే దొకటి. చెప్పింది చేయరు. చేసింది చెప్పరు."

భిక్షగాడి మాటలనగానే అపరిచితవ్యక్తి వెకిలిగా నవ్వాడు. కవిగారికి పరాభవంజేసినట్లుగా గర్వపడ్డాడు. అంతేగాని "అంతా అంతే బాబు! చెప్పే దొకటి చేసే దొకటి. చెప్పింది చేయరు. చేసింది చెప్పరు" అని అన్నమాట తనకుగూడా వర్తించుతూనేవుందని భావించలేకపోయాడు. ఇక నీ పీడను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని నేను కఠినంగా అన్నాను:

"నీవు పక్కా కమ్యూనిస్టులా గున్నావు"

"అయితే కావచ్చును."

అతను చెప్పిన సమాధానం నా కాశ్చర్యాన్ని కలిగించింది. సామాన్యమైన ఆశ్చర్యాన్నిగాదు. అపరిమితమైన ఆశ్చర్యాన్ని గలిగించింది. ఇంతకు ముందన్నమాట ఎంత కోపాన్ని గల్గించిందో, ఇది అంతకంటే అధికమైన ఆశ్చర్యాన్ని గలుగజేసింది. ఈరోజుల్లో సామాన్యవ్యక్తిని చూసి నీవు కమ్యూనిస్టులాగున్నావంటే అతను కాదు...కాదంటూ వనుగుతాడు. ఈ మంత్రాన్ని వినడంతోనే అతని లోనున్న దురుసుతనం అంతరించిపోతుంది. మరి తన మాటేమిటి? పెంకి సమాధాన మేమిటి?

"కమ్యూనిస్టునట... నేను... కమ్యూనిస్టును అవును. గట్టిగా మాట్లాడేవారి నందర్నీ ఇలాగే అంటాను. అతనిదేవిధంగా గొణుగుకొంటూ వెళ్ళిపోయాడు. అపరిచితవ్యక్తికి సంబంధించినంత వరకు పీడ వదిలిపోయింది.

కాని... అతనితో జరిగిన సంభాషణ. దాని నాధారంగా దీనుకొని భిక్షకు డన్నమాటలు నా హృదయంలో బాణంవలె గుచ్చుకొని బాధపెడుతూనే వున్నాయి. ఆ సమయంలో నాకు నే నీవిధంగా సమాధానం చెప్పకోవాలని ప్రయత్నించాను:

"భిక్షకుడు రాజకీయనాయకులకు— కవులకు మధ్యనున్న తేడా గ్రహించలేకపోయాడు. ఎన్నికలకు ముందు రాజకీయనాయకులు ప్రజలవద్ద కెళ్ళినప్పుడు చేసెడి వాగ్దానాలు, గెలిచినతరువాత చెప్పెడి గంభీరోపన్యాసాలు, గెలిచినతరువాత అనుసరించెడి స్వార్థపుకుట్రలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అతనావిధంగా అనివుంటాడు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలలో పట్టణపెద్దలు కాల్వగట్ల మీద గుడిసెలేసుకొని నివసించేవారివద్దకు, చెట్ల కింద నివసించేవారివద్దకు వెళ్ళి చెప్పే తీయని మాటలు. ఎన్నికలలో జయాన్ని సంపాదించిన మరునాడే పబ్లిక్‌స్థలాల్లోనున్న ఇళ్ళు పీకేయాలని చేసే గల్లంతులు. అనుభవించివుండడంవలన అతనావిధంగా అనివుంటాడు."

సమాధానం బాగానే వుంది. కాని... నాకే సంతృప్తి గల్గించలేదు. ఎందుచేతనంటే! భిక్షకుడు ఎక్కడనో వున్న రాజకీయనాయకుల నన్నాడని ఎందుకు భావించాలి? చెప్పింది చేయవలసినబాధ్యత, చేసింది చెప్పవలసినబాధ్యత వున్నది. ఒక్క రాజకీయ నాయకులకేనా? మిగిలినవారికి చెప్పినట్లే ఆశయాలను నిత్యజీవితంలో అనుసరింపవలసిన అవసరం లేదా? చక్కని ఆశయాలతోనూ, మంచిమంచి ఆదర్శాలతోనూ పాటలు— పద్యాలు నవలలు — నాటకాలూ— కథలు వ్రాయడంతో కవుల బాధ్యత తీరిపోయినట్లేనా? కవులు తను లేఖినిద్వారా సంఘానికిస్తున్న సందేశాన్ని నిత్యజీవితావసరంలో అనుసరించి చూపవలసిన అవసరం లేదా?

నాలో నేను తర్కవితర్కాలు వేసుకొంటూ పెట్టెపద్దకు చేరాను. తిరిగి అక్కడ ప్రత్యక్షమయ్యాడు భిక్షగాడు. మామూలు పదమే పాడుతున్నాడు.

"బాబూ! కాసీ ధర్మం."

ఈసారి జేబులోకి చేయి వెళ్ళింది. కానీ వెళ్ళినట్లుగానే బయటకొచ్చేసింది.

ఎంతసేపు వెదకినా జేబులో దానికేమీ దొరకలేదు. అసలుంటేగదా... దొరకడానికి. బేడానుంటే అది అరకప్పుకాఫీతో మరొకరి గల్లాపెట్టెలోకెళ్ళిపోయింది. జేబు ఖాళీ.... గనుక చేయికూడా ఖాళీగానేవచ్చేసింది. పట్టిచేతిని వాడికి చూపించుతూ "ఏమీలేదు" పోరా అన్నాను.

నా జేబులో చేయిపున్నంతవరకు ఆశాపూరిత నయనాలతో ఆదేపనిగా నా వంకచూసిన భిక్షగాడు ఏమీ లేదు పొమ్మనుసరికి నిరాశతో నిట్టూర్చుతూ మరొకవ్యక్తిదగ్గరకెళ్ళిపోయాడు. నేను నెమ్మదిగా పార్కులోపలికి ప్రవేశించాను. అక్కడ పెద్ద విగ్రహం. అచ్చంగా మహాత్మాజీ వచ్చి నిలబడినట్లుగానే వుంది. ఆ విగ్రహంముందు నిలబడి యీవిధంగా ప్రార్థించాను:

"నీవు కావాలని కలలుగన్న రామరాజ్యం' రానేరాదా? మా బాధలు తరించిపోవా? తినేందుకు తిండిలేక, ఉండేందుకు ఇల్లులేక— కట్టుకొనేందుకు బట్టలేక— చేసేందుకు పనిలేక ప్రజ లీ విధంగా వస్తుబాధలను భరించవలసిందేనా? కరువు-కాటకాలకు గురియై 'అన్నమో రామచంద్రా!' యని అలమటించవలసిందేనా?"

మహాత్మాజీ విగ్రహం నా ప్రార్థనను విన్నదో! లేదో! స్పష్టంగా చెప్పలేను. కాని... పార్కులో నున్న రేడియోమాత్రం నా ప్రార్థనను విని నా కోర్కెను మన్నించినట్లుగా మాట్లాడేసింది.

"ప్రభుత్వం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఒకకోటి యిరవై లక్షలమంది నిరుద్యోగులకు పని చూపించుతుంది. ప్రతిసంవత్సరమూ నూటికి అయిదువంతులు జాతీయాదాయం పెరిగేదానికి కృషిచేస్తుంది."

కోటి ఇరవై లక్షలమందిలో నేనుకూడా తప్పని సరిగా వుంటాననే ఆశతో ఇంటికి బయలుదేరాను...

మద్రాసు కేసినో
రెండవ వారము
రోజూ 3 ఆటలు, మ 2, సా 6, రా 9-45 గం.
వినోదావారి మహత్తర చిత్రరాజము
కన్యాశుల్కము
(తెలుగు)
సావిత్రి—ఎన్ టి రామారావు

టెండర్ నోటీస్
ఆంధ్ర పబ్లిక్ వర్క్సు
డిపార్టుమెంటు

పని పేరు:— నెల్లూరు టౌన్‌లో రివర్సు పోర్ నుంచి ముఖారికి 31 పనులు గృహములు 4 వరసలలో నిర్మించుట.

పై పనులకు ముగింపు తేది 9-11-55 తేదీ 4 గంటలవరకు నెల్లూరు సూపరింటెండింగ్ ఇంజనీరు గారి ఆఫీసులో లంప్ సమ్ కాంట్రాక్టు ఫారములో సీల్డు టెండర్లు తీసికొనబడును. తక్కిన వివరములు సూపరింటెండింగ్ యింజనీరు వారికి వ్రాసి తెలిసికొనవచ్చును.

టెండరు డాక్యుమెంటు దగ్గ
ఖాన్గను ఆఖరు తేది 30-10-55
టెండరు డాక్యుమెంటు ఖరీదు
సేల్సుటాక్సుతో సహా రూ. 5-1-3
టెండరు ధరావతు గుణం రూ. 2,500/-
అదనపు హామీ గుణం రూ. 2,500/-

సూపరింటెండింగ్ యింజనీరు,
నెల్లూరు సర్కిల్.



(4 వ పేజీ తరువాయి)

క్రమాదేశ పత్రాల పీద ఈ తేదీలు వ్రాసి ఉంచుతారు. ఉత్పత్తి శాఖవారు, ఉత్పత్తి కంట్రోల్ శాఖవారు నిర్ణీత కార్యక్రమం ప్రకారం నిరంతరం పని సాగిపోయేట్టు చేయడానికి కృషి చేస్తూ ఉంటారు.

కాలహరణ నివారణ శాఖవారు ముడి సరుకు సకాలంలో అందేట్టు చూస్తూ, నిర్ణీత సమయంలోగా ఆయా ప్రక్రియ పూర్తికావడానికి ఏమైనా అవరోధా లుంటే వాటిని వెంటవెంటనే తొలగించడానికి కృషి చేస్తూ ఉంటారు. విడివిడిగా ఆయా ప్రక్రియలు ఏ దశలో ఉన్నాయో వివరంగా సూచించే ఆయా కార్యక్రమ పత్రాలే కాకుండా, మొత్తం పనులన్నీ ఏ విధంగా సాగుతున్నదీ సమగ్రంగా వివరించే ఆమూలాగ్ర కార్యక్రమ పట్టిక కూడా ఒకటి ఎప్పటి కప్పుడు రచించబడుతూ ఉంటుంది. ఈ పట్టికలను బట్టి పని సక్రమంగా సకాలంలో జరిగేట్టు చూసుకోడానికి వీలవుతుంది. అంతే కాక, పని భారం అన్ని యంత్రాల మీద సమంగా పరివక్యం అయేట్టు చూసుకోవలసి వుంటుంది. ఇందుకు కూడా ఈ పట్టికల రచన ఎంతో తోడ్పడుతుంది.

పని పాటవం

ఏయే ప్రక్రియలను ఎంతెంత గడువులోగా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారో ప్రక్రియలో ఆ పని పూర్తి కావడానికి సరిగా ఎంత కాలం పట్టిందో గంటలు పోల్చి చూచి, ఆలస్యం జరిగితే ఆ ఆలస్యానికి యంత్ర లోపం, కార్మికుని పనితనం లోపం, సరికరాలలోపాలు, వస్తువుల లోపం వగైరా వివిధ కారణాలలో అసలైన కారణాలేవో పరిశీలించి, ప్లానింగ్ శాఖవారు ముందు ముందు ఆ విధంగా సనిపాటవం తగ్గకుండా తగు చర్యలు తీసుకుంటారు. విదేశాలనుంచి దిగుమతి చేసుకొనే నైలు పెట్టెల కంటే స్వదేశంలో తయారుచేసుకునే నైలు పెట్టెలు బాగా చౌకగా ఉండే, ఈ పరిశ్రమ లాభసాటిగా పనిచేయాలంటే, అది ముఖ్యంగా ప్లానింగ్ శాఖవారి కృషి ఫలితంగానే సిద్ధించాలి. ప్రతి ఖర్చు పద్దును వెయ్యికళ్ళతో కనిపెడుతూ, ప్రతి రూపాయీ క్రమంగా వినియోగపడేట్టు చూడాలి. కావలసిన ఖర్చు వివరాలన్నీ త్వరలో అప్పటి కప్పుడు తెలుసుకోడానికి వీలుగా ఒక సమగ్రమైన అక్కౌంటింగ్ విధానం. (ఖర్చుకార్యుల వద్ధతి) స్వేచ్ఛరీతి అవలంబించబడవచ్చునని తెలుస్తున్నది.

దాల్మియా అరెస్టు గాథ
లోక్ సభలో ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30—గడచిన ఆదివారం శ్రీ రామకృష్ణ దాల్మియా అరెస్టు కానున్న సంగతి కేంద్ర మంత్రివర్గంలో తనకు, ఆర్థిక మంత్రి శ్రీ చింతామణి దేశ్‌ముఖ్‌కు మాత్రమే తెలుసునని పండిట్ నెహ్రూ నేడు లోక్ సభలో ప్రశ్న పరంపరకు సమాధానంగా అన్నారు.

శ్రీ దాల్మియా అరెస్టుకుముందు వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ టి టి. కృష్ణమాచారి దాల్మియా నగర్‌కు వెళ్ళారనడంపై విమర్శిస్తూ వేసిన ప్రశ్నలకు ప.డిట్ నెహ్రూ పై విధంగా సమాధాన మిచ్చారు.

తనకు, ఆర్థిక మంత్రికి తప్ప మరెవరికీ అరెస్టు సంగతి తెలియదన్నారు. శ్రీ టి. టి. కృష్ణమాచారి దాల్మియా నగర్‌కు వెళ్ళడం, బీహార్‌లోని పరిశ్రమలను గురించి తెలుసుకొనడానికి బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యటనలో భాగమని అన్నారు.

దాల్మియా నగర్‌లోని పరిశ్రమలతో శ్రీ దాల్మియాకు ప్రస్తుతం సంబంధంగాని, శ్రద్ధగాని లేదని తెలుస్తున్నది.

ఆర్థికమంత్రి కూడా దాల్మియా నగర్‌కు వెళ్ళుతారా అని ప్రశ్నించగా, లేదని ప్రధాని సమాధానం చెప్పారు.

శ్రీ జి పి సిన్హా:— దాల్మియా దుర్వినియోగం చేసిన రెండు కోట్ల రూపాయలు శ్రీ కాంతి ప్రసాద్ జైన్ ఇస్తానన్న మాట నిజమేనా?

డిప్యూటీ స్పీకరు: ఈ విషయమై కోర్టులో కేసు విచారణలో వుంది ఈ ప్రశ్నను అనుమతించవచ్చునో లేదో నాకు తెలియదు

శ్రీ సిన్హా: భారత్ ఇన్సూరెన్స్ కంపెనీని స్వాధీనం చేసుకొనడానికి ప్రభుత్వం ఒక నిర్వాహకుని నియమించిన మాట వాస్తవమేనా?

డిప్యూటీ స్పీకరు:—అసలు ప్రశ్నకు దీనికి సంబంధం లేదండి

శ్రీ డి. ఎన్. తివారీ:—ప్రైవేటు పరిశ్రమలను ప్రధానిగాని, ఆర్థిక మంత్రిగాని, వాణిజ్య పరిశ్రమల మంత్రిగాని మామూలుగా చూడగూడదని, తెలియగూడదనిక చిత్రమైనవుత్తరువు ఉండిదం నిజంకాదా? అయినప్పుడు మంత్రి దాల్మియానగర్‌కు వెళ్ళడానికి కారణమేమిటి?

ప్రధాని:— అలాటి వుత్తరువు ఉన్నట్లు నాకు తెలీదండీ.

కలకత్తాకు తుపాను దెబ్బ

కలకత్తా, సెప్టెంబర్ 30—పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరాలకు నేడు తుపానుదెబ్బ తగిలింది. రైల్వే, వాటరు వేస్, ఎయిర్ వేస్ అధికారులకు ముందుగానే వాతావరణ శాస్త్ర కార్యాలయాధికారులు హెచ్చరిక చేశారు.

ఉదయంనుంచి చలిగాలితో తుంపర ప్రారంభమైనందున పల్లపుప్రాంతాలలో నీళ్ళు నిలిచి, రాకపోకలకు అవరోధం కలిగింది. బ్రిటిష్ ఓవర్ సీస్ ఎయిర్ వేస్ కార్పొరేషన్ వారి విమానం ఒకటి డమ్ డమ్ విమానాశ్రయానికి వచ్చేసరికి మబ్బుపట్టి వున్నందున దిగబోతూంటే టవర్‌కు డీకొనబోయింది కాని పైలట్ మాత్రం తెలివి తేటలతో వ్యవహరించి ప్రమాదం తప్పించాడు. 40 మైళ్ళ వేగంతో గాలివాన కొట్టింది. బాలసోర్ నాలుగు గంటలలో 16 దుమ్ములవర్షం కురిసిందని టెలిఫోన్, టెలిగ్రాఫ్ తీగెలు తెగిపోయినవని తెలిసింది.

జపాన్‌లో ఉప్పెన

టోకియో, సెప్టెంబర్ 30—దక్షిణ జపాన్ దీవులలో [illegible] నగరంలో ఉప్పెన వెంటనే [illegible] 78,000 మంది [illegible] నగరాన్ని విడిచి పోతున్నారు.

[illegible] ఉప్పెనవల్ల తొమ్మండుగురు మరణించారు. 8 వేల ఇళ్ళు, నాశనమైనవని ప్రకటించబడింది.

ఈశాన్య సరిహద్దు కొండజాతుల అభివృద్ధి
ప్రత్యేక శ్రద్ధవహించవలెనని నెహ్రూ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 — ఇండియాలోని ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో ముందుగా పరిష్కరించవలసిన సమస్య అక్కడి కొండ జాతి ప్రజలలో విశ్వాసం కలిగించి, భారతీయులలో తమకూ భాగం వున్నదనీ, భారత దేశంలో తమకు గౌరవస్థానం కలదని వారు గుర్తించేటట్లు చేయడమేనని ప్రధాని పండిట్ నెహ్రూ ఒక "రహస్య నివేదిక"లో పేర్కొన్నారు.

1952 లో ఈశాన్య సరిహద్దు ప్రాంతాలలో పర్యటించిన పిమ్మట పండిట్ నెహ్రూ ఈ నివేదిక తయారుచేశారు అక్కడి కొండ జాతులవారితో వ్యవహరించవలసి వచ్చినపుడు ప్రదేశాంగ శాఖాధికారులకు ఈ నివేదిక మార్గదర్శకంగా వుండగలదని ఉద్దేశించబడింది.

జనరల్ బడ్జెట్‌పై లోక్ సభలో చర్చజరిగినప్పుడు 1954 మార్చి 24 వ తేదీన ప్రధాని నెహ్రూ చేసిన వాగ్దానం పురస్కరించుకొని నేడు లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా ఆ నివేదిక ప్రతిని సభ్యులకు అందజేశారు.

పండిట్ నెహ్రూ నివేదికలో ఇంకా యిలా పేర్కొన్నారు:

"కొండజాతులవారి సమస్యను కేవలం ప్రభుత్వ యంత్రాంగం దృష్ట్యా కాక జీవ కారుణ్య దృష్టితో, మానవతతో పరిశీలించడం అవసరం. ప్రభుత్వ యంత్రాంగపు దృక్పథమే అనుసరించబడినందున కొండజాతులలో విశ్వాసం కొంత కొరవడింది. సంయెన అధికారులు నియమించబడి, నవ్యమైన దృక్పథం అనుసరించబడితే ఈ లోపం వుండబోదని నేను విశ్వసిస్తున్నాను. పార్వతీయుల అభిమతానికి విరుద్ధంగా కొత్త చర్యలు తీసుకోబడుతున్న సూచనలు కూడా లేవు.

"ఈశాన్య పరిహద్దు ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు ఎంతో వ్యత్యాసం గల వర్గాలను నేను చూచాను. కొన్ని వర్గాలు ప్రాథమిక దశలోనే వున్న మాట నిజం. అయితే, చాలా ఎక్కువ వర్గాలు అభివృద్ధి చెందివున్నవి కూడా.

"కొండజాతులను వెనుకబడిన వారనడం పొరబాటు. కొన్ని జాతుల వారు ఇండియాలోని మరే సాధారణప్రజాసామాన్యం కంటె అభివృద్ధి చెందివున్నారు.

"కొండజాతుల అంగ సౌష్ఠవం, ఆరోగ్యం మాత్రమేకాక వారి సభ్య ఐటత్వం నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. ఏ దేశమైనా గర్వించదగినదిగా వారు నాకు కన్పించారు.

"టిబెట్ సరిహద్దులోనివారు ఇటీవలివరకు ఒక విధమైన టిబెటన్ పరిపాలనలోవున్నారు అయితే, యిప్పుడు వెట్టి చాకిరీవంటివి పోయినందువల్ల ప్రజాక్షేమానికి కృషి సాగించబడినందువల్ల కొండజాతివారిలో కొందరిలో సంతృప్తి కానవస్తున్నది. వారి ప్రతినిధులు పాఠశాలలు, వైద్యశాలలు, రహదారులు ఏర్పాటుచేయవలెనని నన్ను నివేదించి కోరినారు కూడా.

"అయితే టిబెట్‌ను అనుకొని వున్న కొన్ని ఇండియన్ ప్రాంతాలలోని స్థితిగతులను, చైనీస్ సరిహద్దులోని ప్రాంతాల స్థితిగతులను కొందరు పోల్చుతున్నారు. మన వైపు స్థితిగతులు చైనాలో అంత బాగా లేవు. మన ప్రజలు చాలామంది ఎక్కువ వేతనాలకోసం ఇండియా పరిహద్దు దాటి వెడుతున్నారు కూడా. చైనీయులు రహదార్లు, పాఠశాలలు మున్నగునవి నిర్మిస్తున్నారని వారు చెబుతారు. చైనీయులు భారతీయులను టిబెటన్‌లకంటె గౌరవంగా చూస్తున్నట్లు కూడా తోస్తున్నది."

దేశ విభజనవల్ల ఈశాన్య పరిహద్దు ప్రాంతానికి జరిగిన అపార నష్టాన్ని ప్రధాని వివరించారు.

మరికొంత స్వపరిపాలనాధికారం

కొండజాతి వారికి స్థానికంగా మరికొంత స్వపరిపాలనాధికార మివ్వవలెనంటూ పండిట్ నెహ్రూ ఇంకా యిలా పేర్కొన్నారు:

"కొండజాతివారిలో జ్ఞానతృష్ణ వున్నది రహదార్లు వెయ్యవలెనని, చిన్న విమానాశ్రయాలు నిర్మించవలెనని వారు కోరుతున్నారు. ఇతోధికంగా స్వపరిపాలనాధికారం వారు కోరుకొంటున్నారు కూడా. ఈ కొండజాతివారికి వీలైనంత ఎక్కువగా స్థానికంగా స్వపరిపాలనాధికార మివ్వడం అత్యంతావశ్యకం.

"నాగజాతివారు ప్రత్యేక రాష్ట్రం కోరడం హాస్యాస్పదం. రాజ్యాంగంలో సూచించబడిన మేరకు అక్కడి జిల్లా కౌన్సిళ్ళకు మరికొన్ని అధికారాలు ఇచ్చే విషయమై ఆలోచించగలను."

నివేదికను ముగిస్తూ పండిట్ నెహ్రూ యిలా సలహా యిచ్చారు:

"ఈశాన్య పరిహద్దు ప్రాంతంపట్ల మనం— ప్రభుత్వమేకాక ప్రజలు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అక్కడి ప్రజలతో సఖ్యత ఉభయులకు లాభదాయకమైనది. భారత సంస్కృతి సంపదను, బలాన్ని అవి వృద్ధి చెయ్యగలవు కూడా."

ట్యూన్‌సాంగ్‌లో సైనిక దళాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30— ఈశాన్య పరిహద్దు ఏజెన్సీలోని ట్యూన్ సాంగ్ డివిజన్‌లో సైనిక దళాలను, ఒకటి రెండు నిర్ణీత కార్యక్రమాలు నిర్వహించడ కోసం అక్కడే వుంచవచ్చునని ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్ సభలో శ్రీ రఘునాథ్‌సింగ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పేర్కొన్నారు.

ప్రధాని నెహ్రూ [illegible] అధికారులు [illegible] వార్త.

అల్జీరియా సమస్యను ఎజెండాలో చేర్చడానికి జనరల్ అసెంబ్లీ నిర్ణయం

న్యూయార్క్, అక్టోబర్ 1— అల్జీరియాలో పరిస్థితిపై సమగ్రంగా చర్చజరిపాలనే అంశాన్ని తన ఎజెండాలో చేర్చుకోడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిన్న రాత్రి నిశ్చయించింది. సారథ్యసంఘం సిఫారసుకు, ఫ్రాన్సు ప్రాతికూల్యానికి వ్యతిరేకంగా చేయబడిన ఈ నిర్ణయానికి అనుకూలంగా 28 వోట్లు, ప్రతికూలంగా 27 వోట్లు వచ్చాయి. అయిదు రాజ్యాలు తాటస్థ్యం వహించాయి.

వోటింగు తీసుకోబడిన వెంటనే ఫ్రెంచి విదేశాంగ మంత్రి పినే అసెంబ్లీ వేదిక నెక్కి "ఫ్రాన్సుకు, మిత్రరాజ్య సమితికి మధ్య సంబంధ బాంధవ్యాలపై ఈ వోటింగ్ పర్యవసానం ఏ విధంగా పరిణమించగలదో నేనిప్పుడు చెప్పజాల"నని తెలియ జేశారు.

అల్జీరియా ఫ్రెంచి భూభాగమని, కనుక దానిపై మిత్రరాజ్య సమితిలో చర్చ జరపడం, సమితి ఏ దేశపు ఆంతరంగిక వ్యవహారాలలోను జోక్యం కలిగించుకొనరాదని నిషేధిస్తున్న ప్రపంచ ప్రణాళికలోని రెండవ ఆర్టికల్‌లోని 7 వ క్లాజును ఉల్లంఘించడమే కాగలదనీ ఫ్రాన్సు వాదించింది.

అసెంబ్లీలో పై విధంగా ప్రకటనచేసి ముష్యూర్ పినే తన ప్రతినిధివర్గాన్ని వెంటబెట్టుకొని బయటికి వెళ్లిపోతూవుండగా ద్వారం వద్ద పత్రికా విలేకరులను ఆపి, "ఈ వోటింగు ఫలితంగా ఫ్రాన్సు సమితినుంచి తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకొనగలదా?" అని ప్రశ్నించగా, ఇప్పుడు తా నేమీ చెప్పజాలననీ, ఈ విషయాన్ని గురించి తన ప్రభుత్వం చర్చించి తగు నిర్ణయం చేయవలసి వున్నదనీ ఆయన వివరం చేశారు.

వోటింగు తీసుకోబడిన పిమ్మట వేదిక నుంచి చేసిన ప్రకటనలో ముష్యూర్ పినే ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నారు:

"ఈ విధంగా ప్రణాళికలోని రెండవ ఆర్టికల్‌కు విఘాతం కలిగించడంవల్ల కలుగగల పర్యవసానాన్ని గురించి నేను అప్పుడే అసెంబ్లీని రెండుసార్లు హెచ్చరించాను.

"ప్రణాళికకు విరుద్ధంగా మా ఆంతరంగిక వ్యవహారంలో మిత్రరాజ్యసమితి జోక్యం కలిగించుకోడానికి మా ప్రభుత్వం ఎంతమాత్రం సమ్మతించజాలదు. ఈ సందర్భంలో అసెంబ్లీ చేయగల ఏ సిఫారసు కూడా చెల్లబోదని మా ప్రభుత్వం పరిగణించగలదు."

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి ఇలా వ్రాస్తున్నాడు:

అల్జీరియా సమస్యను తన ఎజెండాలో చేర్చుకోడానికి నిన్న జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయం బాండుంగ్ మహాసభకు గొప్ప విజయమనీ, సమితి ప్రణాళికలోని రెండవ ఆర్టికల్‌కు విస్తృతమైన వ్యాఖ్యానం చెప్పడం ద్వారా మిత్రరాజ్య సమితి అధికారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న పాశ్చాత్య రాజ్యాలకు గొప్ప ఓటమి అని సమితిలోని ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం వారు హర్షిస్తున్నారు.

ఫ్రాన్సు సమితి నుంచి వైదొలగ గలదా!
అల్జీరియా సమస్యపై

న్యూయార్క్, అక్టోబర్ 1—మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎజెండాలో అల్జీరియా సమస్యను చేర్చడంపై నేడు వోటు తీసుకోబడిన పిమ్మట, ఫ్రాన్సు ఇంతటినుంచి అసెంబ్లీ దశమ సమావేశాన్ని బహిష్కరించడానికి నిశ్చయించుకోవచ్చునని నిన్నరాత్రి ఇక్కడ వార్తలు వ్యాపించాయి.

అయితే, ఈ వార్తలు ఇంకా ధ్రువపడలేదు.

అల్జీరియాలో పరిస్థితిపై చర్చ జరపాలని నిన్న సమితిలోని 14 రాజ్యాల ఆసియా—ఆఫ్రికా వర్గం ప్రతిపాదించింది. ఈ అంశాన్ని తన ఎజెండాలో చేర్చుకోవాలా, వలదా అనే విషయమై జనరల్ అసెంబ్లీలో నిన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై నేడు వోటింగు తీసుకోబడుతుంది.

ఈ అంశాన్ని అసెంబ్లీ ఎజెండాలో చేర్చరాదని క్రిందటి వారంలో సమితికి చెందిన 15 రాజ్యాల సారథ్య సంఘం నిర్ణయించిన సంగతి పాఠకులకు విదితమే.

అల్జీరియా సమస్య కేవలం తన అంతరంగిక వ్యవహారమనీ, అందుచేత దానిని గురించి చర్చించే అధికారం మిత్రరాజ్య సమితికి లేదని ఫ్రాన్సు వాదించింది.

జనరల్ అసెంబ్లీ అల్జీరియాపై చర్చకు నిర్ణయించగల పక్షంలో మిత్రరాజ్య సమితి నుంచి ఫ్రాన్సు సభ్యత్వాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడమా, లేక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ దశమ సమావేశాన్ని బహిష్కరించడమా అనే విషయమై ఫ్రెంచి మంత్రివర్గం నేడు నిర్ణయించగలదని ఆ మంత్రివర్గానికి సన్నిహితులైన వారిద్వారా తెలియవచ్చినట్లు నిన్నరాత్రి పారిస్‌నుంచి వచ్చిన వార్తలు తెల్పుతున్నవి.

జనరల్ అసెంబ్లీ దశమ సమావేశం వచ్చే డిసెంబర్‌లో పరిసమాప్తం కాగలదు.

పిడుగుపాటుకు రైతుమృతి

కోవెలకుంట్ల, సెప్టెంబర్ 27—నిన్న సౌదరదిన్నె గ్రామం హరిజన కులమునకు [illegible] పొలంలో [illegible] 3-0 గంటలకు పిడుగుపడగా వెంటనే [illegible] చనిపోయినది. ఎద్దులకు ప్రమాదం జరగలేదు.

ఫజల్ ఆలీ నివేదిక

(1 వ పేజీ తరువాయి)

ఈశాన్య పరిహద్దు ఏజెన్సీ ప్రాంతం, నాగ కొండల ప్రాంతం కేంద్ర ప్రభుత్వం సమన్విత పరిపాలన కిందికి రావచ్చు.

హైదరాబాద్‌లోని తెలుగు భాషా ప్రాంతమైన తెలంగాణా, హైదరాబాద్ నగరం రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ, రాష్ట్రం అభివృద్ధి అయినతర్వాత కొంతకాలానికి తెలంగాణ ప్రజలు ఆంధ్రరాష్ట్రంలో చేరి విశాలాంధ్ర నిర్మించదలచుకుంటే అనుమతించాలని సూచించబడింది.

నివేదికలో రాష్ట్ర పునర్నిర్మాణానికి సూచనలు చారిత్రకాధారాలతోను, భాష, ఆర్థిక, పరిపాలన దృక్పథాలతోను కారణాలు సూచించబడినవని విశ్వసించబడుతున్నది.

1953 డిసెంబర్ 29 వ తేదీన నియమించబడిన ఈ కమీషన్ 1955 జూన్ 30 వ తేదీ దాటకుండా నివేదిక అందజేయగలదని భావించబడింది కాని, తర్వాత దాని గడువు సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పొడిగించబడింది.

రాష్ట్రాలకు సూచనలు

రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయం కోసం నివేదిక విలంబనలేకుండా పంపబడుతున్నది వచ్చే కాంగ్రెసువర్కింగ్ కమిటీ సమావేశంలో భారత ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రులతోను, ఇతరప్రముఖ నాయకులతోను, నివేదికను గురించి చర్చలు జరుపుతారు.

ఈ నివేదిక విషయమై పరిపాలన దృష్టితోను, ఇతర విధంగానూ తీసుకోవలసిన చర్యలనుగురించి కేంద్రప్రభుత్వం హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సూచనలు పంపిందని తెలుస్తున్నది.

అభిప్రాయ ప్రకటనకు కాంగ్రెసువారికి స్వేచ్ఛ
బొంబాయి ముఖ్యమంత్రి హామీ

పూనా, సెప్టెంబర్ 29—బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మురార్జీ దేశాయి నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై అభిప్రాయ ప్రకటనకు సభ్యులకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వబడుతుందని అన్నారు.

స్వేచ్ఛగా వోటు చేయడానికి కూడా అవకాశం ఇవ్వబడుతుందని, ఈ విషయంలో పార్టీ క్రమశిక్షణ పాటించబడదని అన్నారు.

కమిషన్ నివేదికపై చర్చకు డిసెంబర్ ప్రారంభంలో ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేయబడుతుందని తెలుస్తున్నది.

బొంబాయి మంత్రుల వ్యక్తిగత అభిప్రాయాలు, శాసనసభ్యుల వ్యక్తిగతాభిప్రాయాలుకూడా తీసుకోబడి, కేంద్రప్రభుత్వానికి పంపబడుతాయని అన్నారు.

RAILWAY SERVICE COMMISSION, MADRAS.

Employment Notice No. 26-55/1017

APPLICATIONS are invited for 8 posts of PROBATIONARY GUARDS in scale Rs. 80-170 (Rs. 65/- p.m. during training) for the Madras Region of the Southern Railway comprising the Railway Traffic Districts of Bezwada, Royapuram and Podanur. **AGE:** Between 18 and 25 years on 1-10-1955, relaxable by 5 years for Scheduled Castes and Scheduled Tribes; also relaxable upto 40 years for bona fide Displaced Persons and upto the extent of war service rendered for war service candidates, provided the applications are submitted through Employment Exchanges. **QUALIFICATIONS:** Passed Matriculation or equivalent examination. **HEIGHT:** 5 feet 4 inches. **EYESIGHT:** Normal without glasses. Proficiency in games, sports and athletics will be of advantage.

Note:—Reservations exist for Scheduled Castes and Scheduled Tribes).

2. Applications should be submitted on the prescribed form obtainable in person on payment of Rupee One (Four Annas for Scheduled Castes, Scheduled Tribes and Displaced persons) from Booking Offices at important Railway Stations and from Employment Exchanges. Application forms are not stocked and sold in the Commission's Office.

3. Applications should be filled by the applicants in their own handwriting and should reach the SECRETARY, RAILWAY SERVICE COMMISSION, 58, GOPATHY NARAYANASWAMY CHETTY ROAD, THEAGARAYANAGAR, MADRAS-17, on or before 17-10-1955 together with copies of necessary certificates. Self-addressed envelopes should not be sent by the candidates.

4. The Commission regret their inability to enter into correspondence with any individual or organization in respect of any matter connected with the selection or non-selection of any candidate(s). A candidate who tries to get his name recommended to the Commission will be disqualified.

సంగ్రహ ప్రకటనలు

టెండరు ప్రకటన

కృష్ణా జిల్లాబోర్డు ఎలిమెంటరీ పాఠశాలలకు 1955-56 సం.లో ఫర్నిచరు సప్లయి చేయుటకుగాను సీలు వేయబడిన టెండర్లను చిలకలపూడి కృష్ణా జిల్లాబోర్డు స్పెషల్ ఆఫీసరుగారిచే గాని వారిచేత అనుమతి పొందిన వారిచేగాని 5-10-55 తేదీ సాయంకాలం 3 గంటల వరకు జిల్లా బోర్డు ఆఫీసులో తీసుకొనబడును. ఫర్నిచరు టెండరు ఫారము వగైరాల ధర రు. 3-1-0.

(సం) కె రామకోటయ్య,
ఛర్ స్పెషల్ ఆఫీసరు,
కృష్ణా డిస్ట్రిక్టు బోర్డు, జిల్లాబోర్డు
ఆఫీసు, చిలకలపూడి, 16-9-55.

తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం తాలూకా గుత్తిన దీవి పేమవరం యూనియనులో ఈ క్రింది పనులు చేయుటకు సీలు చేసిన టెండర్లు ఈ దిగువ సంతకము చేయబడిన వారిచే 10-10-55 తేదీ సాయంత్రం 5 గంటలవరకు తీసుకొనబడును.

పని పేరు:

1. మెయిన్ రోడ్డు గుత్తినదీవి లిమిట్సు లగాయతు జి. పేమవరం ఎక్సుటెన్ షన్ చానలు వరకు గ్రావెల్ రోడ్డు వేయుట.
ఎస్టిమేటు రు. 2475/-
డిపాజిట్టు రు. 62-0-0
2. గంజా ఐయప్పు ఇంటి లగాయతు రామదాసు ఎయిడెడ్ స్కూలువరకు గ్రావెల్ రోడ్డు వేయుట.
ఎస్టిమేటు రు. 1100/-
డిపాజిట్టు రు. 27-8-0
3. జి. పేమవరం నుంచి నీటిచెర్వు లగాయతు జి. పేమవరం చానలు వరకు గ్రావెల్ రోడ్డు వేయుట.
ఎస్టిమేటు రు. 1100/-
డిపాజిట్టు రు. 27-8-0

షరా: ఇతర వివయములు ఆఫీసు పని చేయు కాలంలో తెలుసుకొనవచ్చును.

గాలిదేవర పట్టాభిరామరాయ్య,
ప్రెసిడెంటు,
జి. పేమవరం, 28-9-55

అభివృద్ధి నివేదిక
1954

కొత్త వ్యాపారం	— 4 కోట్ల 25 లక్షలు పైగా
అమలులోవున్న వ్యాపారం	— 16 కోట్ల 80 లక్షలు పైగా
జీవిత నిధి	— 4 కోట్ల 14 లక్షలు పైగా
మొత్తం ఆస్తులు	— 5 కోట్ల 27 లక్షలు పైగా

బోనసు
యావజ్జీవిత పాలిసీలకు సాలుకు రు 15/-
ఎండోమెంటు పాలిసీలకు సాలుకు రు 12/-

న్యూఏషియాటిక్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్
హెడ్డాఫీసు: న్యూఢిల్లీ

[illegible] చైర్మన్. [illegible] జనరల్ మేనేజర్.

తారాబలం-చంద్రబలం

1955 అక్టోబర్ 2 వ తేదీ ఆదివారంనుంచి అక్టోబర్ 8 వ తేదీ శనివారంవరకు

గ్రహస్థితి: వృషభంలో శేషువు; సింహంలో గురువు; కన్యలో సూర్య, బుధులు, శుక్రుడు 4 వ తేదీ సాయంత్రం వరకు; కన్యలో; తర్వాత తులలో; తులలో బుధ, శనులు; వృశ్చికంలో రాహువు; చంద్రుడు మీన, మేష, వృషభ, మిథునాలలో.

బంగారు ధర 5,6 తేదీలలో పెరిగి 7,8 తేదీలలో తగ్గే సూచన వున్నవి.

వేరుశనగపప్పు, నూనె ధరలు 3, 4 తేదీలలో కొద్దిగా తగ్గి, వారాంతంలో పెరిగేటట్లు కనబడుతుంది.

మేషం: [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]



లౌకిక వ్యవహారపు చిక్కులు ఎక్కువగా కలతపెడుతవి. ఒకప్పుడు మీ పక్షాన సహాయం చేయటానికి సిద్ధంగా వున్న అధికారుల వంటివారు కూడా యిప్పుడు విరోధభావం పూనుతారు. ఈ వారం కుటుంబంలో లేనిపోని కలతలు రేగే సూచనలు కనబడుతున్నవి. విలువైన వస్తువులుపోయే అవకాశాలు కనబడుతున్నవి. కాబట్టి, జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలో కొందరివల్ల చిక్కులు ఏర్పడుతవి. ఈ వారం డబ్బు చిక్కు వుంటుంది. ప్రయాణాలు సాగుతవి. మొత్తంమీద జాగ్రత్తగా ఉండవలసిన కాలం. 7, 8 తేదీలలో ప్రయాణాలు; వృత్తిలో చిక్కులు.

వృషభం: [కృత్తికపా. 42,23.,] రోహిణి, మృగశిర 1పా.



డబ్బు మీరు యితరులకు ఈయవలసి వున్నా, మీకు ఇతరులు ఈయవలసినదున్నా, అటువంటి సందర్భాలలో తగాదాలు వస్తవి. పిల్లల ఆరోగ్య క్షేమాలను గురించి ఈ వారం కొంత జాగ్రత్త వహించడం అవసరం. స్థిరాస్తికి సంబంధించి ఆలోచనలు, చిక్కు వ్యవహారాలు ఈ వారం ఒక పరిష్కారానికి వస్తవి. వారం చివర భాగంలో తొందరపాటువల్ల కొంత డబ్బును వృధాచేసి, తరువాత పశ్చాత్తాపపడడం జరుగుతుంది. ఉద్యోగ, వృత్తులలో మాట పడకుండానేవల్ల ధన గౌరవాలు పెరుగుతవి. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ఒకదారికి వచ్చే సూచనలు కనబడుతవి. 3, 4 తేదీలలో ప్రయాణాలు; గాయాలు, వ్యవహారాలలో అనుకూలత.

మిథునం: [మృగశిర, 3,4 పా. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

ఈ వారం డబ్బు యిబ్బంది ఎక్కువగా ఉంటుంది. మీ చేతికి ఎంతో డబ్బు వస్తుంది కాని మీ అవసరాలకు చాలక పోవటంవల్ల యిబ్బంది పడవలసి వస్తుంది. ఆరోగ్యం సరిగా ఉండదు. అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన చిక్కు వ్యవహారాలు ఏమో వట్టి ఏడేటట్లు ఆందోళన ఉంటుంది. వ్యాపారం వంటి మార్గాలలో డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలు అనుకూలంగానే కనబడుతవి. ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నవి, వారంమధ్యలో ఇతరులవల్ల మోసపోవడం, విలువగల వస్తువులు పోగొట్టు కొనటం జరుగుతుంది. 5, 6 తేదీలలో పుణ్యకార్యాలు, మొండి వ్యవహారాలు.

కర్కాటకం: [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]



వ్యవహార రంగంలో విజయవంతంగా ఉంటుంది. మీ ధైర్యం మిమ్ములను కాపాడుతుంది. పదిమందిలో మీ మాట గణన కెక్కుతుంది. ఉద్యోగ, వృత్తులలో ఈవారం స్థాన మార్పులు వస్తవి. వాటివల్ల హోదా, ధనాదాయం పెరుగుతవి. ఈ వారం మీకు యిష్టులైన వారిని కలుసుకొనడం, వారి తోడ్పాటుతో కొన్ని పెద్ద ప్రయత్నాలను సాధించటం జరుగుతుంది. చిక్కులలో ఉన్న బంధువు లొకరు, మీ సహాయంకోసం మీ దగ్గరకు వస్తారు. ఈ వారం ఆఖరిన ఒకటి మీమీద పడుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువ. విలువగల వస్తువాహనాలు సంపాదించగలుగుతారు. 4, 5 తేదీలలో సంఘ గౌరవం; సంతోష కార్యాలు.

సింహం: [మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా]



ఈ వారం అన్నివిధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూవున్న దూరపు ప్రయాణాలు సాగుతవి మీ జీవితానికి ముఖ్యమైన ఆలోచనలు అధికారుల, ఆప్తుల సహాయం వల్ల కార్యరూపం పొందుతవి. గ్రహబలం అనుకూలంగా ఉండటంవల్ల యీవారం స్థిరాస్తి వృద్ధి చేయటం, విలువగల వస్తువాహనాలు కొనటం, విద్యాపరీక్షల వంటి వాట్లలో విజయం సాధించడం జరుగుతుంది. పాడుసత్పురుషుల సాంగత్యం లభిస్తుంది. ఆరోగ్యం విషయమై మాత్రం జాగ్రత్తగా ఉండటం అవసరం. వృత్తిలో అభివృద్ధి కనబడుతుంది 6, 7 తేదీలలో డబ్బు రాబడి. ప్రయాణాలు.

కన్య: [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]



పైకి హంగుగా కాలక్షేపం జరిగిపోతున్నా బాధ్యతలు, చిక్కులు ఎక్కువ అవుతవి. తొందరపడి, ఏదో ఒక చిక్కులో ప్రవేశించడం, తరువాత పశ్చాత్తాప పడడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు డబ్బు చిక్కులు ఎక్కువ గాకుండా చూచుకొనవలసి వుంటుంది వృత్తి, ఉద్యోగాలను ఎక్కువ జాగ్రత్తగా, శ్రద్ధగా నడుపుకొనటం అవసరం. అధికారులవంటి వారితో పట్టుదలకు పోయి, విరోధాలు తెచ్చుకోవచ్చు. స్థిరాస్తి విషయమై కోర్టు వ్యవహారాలు తలయెత్తగల అవకాశాలు కనబడుతున్నవి. 3,4 తేదీలలో నౌకర్లవల్ల చిక్కులు, తగాదాలు.

తుల: [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ, 1, 2, 3 పా.]



గత వారంకన్నా ఈ వారం యింకా ఎక్కువ చిక్కుగా ఉంటుంది. డబ్బురాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటవి. ప్రిస్పట కూడా ఎక్కువే. మీరు వ్యవహార సందర్భాలలో, ఈ వారం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండా. లోలోపల కుట్రవ్యవహారాలుచేసి, మీనెత్తికి చిక్కులు తీసుకురావటానికికొందరు ప్రయత్నిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అంతగా ప్రోత్సాహం కనబడదు. ప్రతి ఆలోచనకూ, ప్రయత్నానికీ అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటవి. డబ్బు విషయమై బంధువులతో విరోధాలు రావచ్చు. 2, 3 తేదీలలో కుటుంబంలో కలహాలు, డబ్బుచిక్కులు, అసౌఖ్యం.

వృశ్చికం: [విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ.]



భగవంతుని దయవల్ల, ఈ వారం, డబ్బు రాబడి బాగానే వుంటుంది. కాని, దానిని మించిన ఖర్చులు ముందుగానే తయారయి ఉండడంవల్ల, రాబడివల్ల ఉండదగిన ఆనుకూలత, ఆనందం ఉండదు. ఈ వారం చుట్టాల రాకడి కూడా ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో అకస్మాత్తుగా లాభకరం, గౌరవ ప్రదం అయిన మార్పులు కొన్ని కనబడుతుంది. వ్యాపారం వంటి ప్రయత్నాలలో కొత్తస్థలను తీసికొనడం మంచిదికాదు. కుటుంబంలోని వారి ఆరోగ్యం సరిగా ఉండదు. కోర్టుల వ్యవహారాలలో అనుకూల సూచనలు కనబడుతవి. 7, 8 తేదీలలో లాభకార్యాలు; ప్రయాణాలు; అధికారులవల్ల కార్యానుకూలం.

ధనుస్సు: [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]



గడచినవారంకన్నా ఈ వారం కొంతవరకు మేలుగా వుంటుంది. మీరు, మనస్సు కలిసి, సహాయం చేసే మనుష్యులు దొరుకుతారు. లోగడ ఏర్పడిన బంధువిరోధం, అనారోగ్యం వంటి చిక్కులుకూడా ఈ వారంనుంచి తగ్గిపోతవి. అయితే డబ్బు రాబడికీ ఖర్చులకు సరిపడాటు చేసే విషయంలోనే, చిక్కు కనబడుతుంది మీరు, ఖర్చులను తగ్గించడానికి ఎంత ప్రయత్నించినా, అది సాధ్యంకాదు. పిల్లల-శుభ, సంతోషకార్యాలకు సంబంధించిన ఆలోచనలు అనుకూలం అయ్యేటట్లు కనబడుతవి. స్థిరాస్తికి సంబంధించిన చిక్కులు విడిపోయి, ఒక అనుకూలమైన దారి ఏర్పడుతుంది. 7, 8 తేదీలలో క్షేమకరమైన ప్రయాణాలు; వృత్తిలో అనుకూలత.

మకరం: [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]



వృత్తి, ఉద్యోగంలో యిది యోగకాలం. వృత్తిలో ఒకప్పుడు మీరు ఎంతో ప్రయత్నించినా, అందుబాటులోకి రాని అవకాశాలు, యిప్పుడు సులభంగా మీ చేతికి వస్తవి. ఈ సమయంలో, మీకు అవసరమైన డబ్బు సహాయం కూడా. శ్రమ లేకుండా లభిస్తుంది వ్యవహారాలలోను, విద్య మొదలైన సందర్భాలలోఏర్పడే వాద వివాదాలలోను జయం లభిస్తుంది. ఇతరులకు ఉపకారం చేసారు స్థిరాస్తిని పెంపు చేసుకొనగలుగుతారు; ప్రశాంతమైన జీవితం గడుపుతారు అప్పుల సహాయపడతారు. 7, 8 తేదీలలో పుణ్య కార్యాలు; వృత్తిలో లాభ, గౌరవాలు.

కుంభం: [ధనిష్ఠ 3, 4, పా. శతభిషం, పూ. భా. 1, 2 3 పా.]

మీ మనస్సుకు శాంతి, ఉత్సాహం లభిస్తవి. మీ డబ్బు చిక్కులు తగ్గుతవి. స్వస్థమైన జీవయాత్ర గడపటానికి కావలసిన హంగులు అమరుతవి. వృత్తి, వ్యాపారాలలో గత వారంకన్నా, ఈ వారం కొన్ని మంచి మార్పులు కనబడుతవి. ఆప్తబంధువుల యోగక్షేమాల విషయలో గత వారం ఏర్పడిన ఆవ్రశయం ఈ వారం ఉండదు. ఒక దూరపు ప్రయాణం నిరాటంకంగా నెరవేరుతుంది. కోర్టు కచేరీ వ్యవహారాలలో యింతకుముందు కనబడిన చిక్కులు తొలగిపోయి, అనుకూలమయిన పరిష్కారం జరుగుతుంది. నగలు, విలువగల వస్తువాహనాలు కొంటారు. దైవకార్యాలు నెరవేరుతవి. 4, 5 తేదీలలో తెలియని తగాదాలు; కొద్ది అనారోగ్యం.

మీనం: [పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి]



అప్తుల, మీ ఆరోగ్యం గురించి ఈ వారం కూడా కొంత శ్రద్ధకలిగి ఉండవలసిన అవసరం ఉంది. విలువగల ఆస్తి, వస్తువులను గురించిన వివాదాలు, వ్యవహారాలు తలయెత్తేటట్లు కనబడుతున్నది. ఆడంబరాలకు పోయి మోయలేని బరువులు పైన పెట్టుకొని నిర్వహించలేక బాధపడవచ్చు. ఈ వారం డబ్బు రాబడి బాగానే ఉన్నా, అది చాలక అప్పులు చేయటం కూడా జరగవచ్చు. వ్యవహార రంగంలో గౌరవం లభిస్తుంది. అనావ్యకరమైన ప్రిస్పట ఎక్కువ. అనుమానాలు, భయం కూడా ఎక్కువే. 6, 7, 8 తేదీలలో, ముందు చిక్కులు వచ్చే భయం, తరువాత ధైర్యం, శాంతి, దండగఖర్చులు.

శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి
నెం. 147, మింటుస్ట్రీటు, మద్రాసు-1

సారస్వత... సెంట్లు
నూర్జహాన్ సెంట్ 2-0-0
నెంబరు 1-8-0
కొత్తరకాలు
వెటివేర్ 1-8-0
గులాబీ 1-8-0
...1-4-0
అన్నిషాపుల్లో దొరకును

నారసింహ లేహ్యము



బంగారుతో చేరినది. మేహము, విక్కాక, విస్మృతివ. మొలవాటిని అతిమూత్రం హరించి బలమును రక్తవృద్ధిని కలిగించును. 20డబ్బీ రు. 3-4-0. పోస్టేజి అ 15.
పి. పి. ఎ. అండ్ కో., "ఆయుర్వేదసమాజం"
పేరిదేపి నెల్లూరుజిల్లా

విజయ సిందూరము
స్త్రీల హిస్టీరియా వ్యాధులకు అమృతము
శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ

స్థాపితము: 1920 సం॥ రం.
సమస్త చర్మవ్యాధులను, తెలుపు మచ్చలు (బొల్లి) వగైరాలకు చికిత్సానిపుణులు. కోట్లాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ.గో. జిల్లా
(వయా) తణుకు.

తంతి: "azeezbeed." ఫోను: 222
ఎల్లప్పుడు 1900 సం॥నుంచి ప్రసిద్ధి చెందిన మా 4 గుర్తులుగల (కొండు) బీడీలు - సిగార్లనే వాడండి.



1940 ట్రేడ్ మార్కు చట్టం ప్రకారం ట్రేడ్ మార్కు రిజిస్టరుయినది నెం 153024
తయారుచేయువారు:
కె. అబ్దుల్ అజీజ్ సాహెబ్ & సన్స్
నెల్లూరు (N. A)

రూపవాణి

"లాభార్జనే ప్రధాన లక్ష్యం కారాదు"

—నానా పల్సీకర్ సూచన

కాల పరిణామం ఎవరికోసం ఆగదు. అది ఎప్పుడూ పరివర్తనం పొందుతూనే వుంటుంది. ఈ మార్పును గమనించి తదనుగుణంగా వ్యవహరించ గలిగేవారే విజ్ఞులు.

కాలం మారినకొద్దీ మనదేశం స్వరూప స్వభావాలు కూడా మార్పొందాయి. కొత్త పరిశ్రమలు అనేకం నెలకొన్నాయి. వృద్ధి పొందాయి. ఫిలిం పరిశ్రమ కూడా దేశంలోని యితర పరిశ్రమల వలెనే గత 40 సంవత్సరాలుగా అభివృద్ధి నందడానికి యత్నిస్తూ వుంది. ఆదిలో "సంటు" చిత్రాలు (మూకీ) దృష్టి నాకర్షించాయి, ఆ తర్వాత సంఘంలోని ఆచారాలను విమర్శించే సామాజిక చిత్రాలు వచ్చాయి, అటుపైన హాస్యం ప్రధానంగాగల సుఖాంత చిత్రాలు నిర్మించబడ్డాయి. సంగీతం, నృత్యం ప్రాధాన్యం వహించిన చిత్రాలుకూడా తయారైనాయి. వర్ణ చిత్రాల నిర్మాణంకూడా జరిగింది. పెక్కుమంది మేధావులు—ఫిలిం నిర్మాణాన్ని ఒక కళగా భావించి, రంగంలో ప్రవేశించారు.

స్టుడియోల సంఖ్య, నిర్మించబడే చిత్రాల సంఖ్య హెచ్చింది. పరిశ్రమ పురోగతి అనేకులకు విస్మయం కలిగించింది.

అయితే, నిర్మాతలలో అధిక సంఖ్యాకులు "అనుకరణ"కు పాల్పడ్డారు. విదేశీ చిత్రాలలోని కథలకు "నకళ్ళు"గా తమ చిత్రాలను నిర్మిస్తూ వచ్చారు. దీనితో ఒకటి రెండు చిత్రాలు విజయం పొందినప్పటికీ-ఆ తర్వాత "నకలు" చిత్రనిర్మాణ విధానం వారి పతనానికే దోహద మిచ్చింది.

అనుకరణకు పూనుకొనక తమ మానావిజ్ఞతతో వర్తించి, చిత్రనిర్మాణం సాగించిన నిర్మాతలు రంగంలో నిలబడ్డారు. కొంతవరకు విజయాన్ని, కీర్తిని సాధించారు.

ఆ తర్వాత ద్వితీయ ప్రపంచ సంగ్రామం సంభవించడంతో అంతవరకు ఫిలిం రంగంలో ఏర్పడివున్న పరిస్థితి తారుమారయింది. అనుకరణలు, చౌకబారు చిత్రాల జోలికిపోక విలువ కోసం తాపత్రయపడుతూ వచ్చినవారు కూడా "లాభార్జనా కాంక్షకు" లోబడిపోయినారు.

"పెట్టు" ప్రధానంగా గల చిత్రాలు తయారు కాసాగాయి. "దొంగ మార్కెట్" ఏర్పడ్డది.

అంతవరకు ఉత్తమ కళాఖండాలనే నిర్మిస్తూ వచ్చిన ప్రభాత్, న్యూథియేటర్స్, బాంబే టాకీస్ వంటి సంస్థలు "పెనుత్రోవ"లో పుండిపోయాయి.

కొత్త తరహా చిత్రాలకు గిరాకీ ఏర్పడ్డది. "స్టార్ వాల్యూ," "ప్రొడక్షన్ వాల్యూ" అనే కొత్త మాటలు వ్యాపకానికి వచ్చాయి. ప్రొడక్షన్ విలువ ఒకటి నుంచి రెండు లక్షలకు, రెండు లక్షల నుంచి అయిదు లక్షలకు పెరిగింది. చివరకు పది లక్షల వరకు హెచ్చింది. అయితే "జీవం" లేని చిత్రాలే తయారైనాయి. మృత కళేబరంపై అలంకారాలు ఎలా శోభించ గలవు?

యుద్ధం నిలిచి పోయింది. "యుద్ధ చిత్రాలు" వెలుగు మాసిపోయింది. కాలంలో మార్పును కానలేక "అప్పపాన్ని" గుడ్డిగా నెమ్మికొని, తమ యుద్ధపు రోజుల ప్రోవలోనే చిత్ర నిర్మాణం సాగించిన వారికి చేతులు కాల్చాయి. పెక్కు సంస్థలు నామరూపాలు లేకుండా అంతరించాయి.— ఈ సందడిలో- కల్లోలంలో ఫిలిం పరిశ్రమకు "అధోగతి" సన్నిహితమైంది.

ఈలోగా ఇండియాకు స్వాతంత్ర్యం సిద్ధించింది. నిర్మాతలు యథాప్రకారం జానపద గాథలు, సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, చారిత్రక చిత్రాలు తయారుచేస్తూనే వున్నారు. వీటిలో కొన్ని విజయం పొందుతూ వుండగా పెక్కు దెబ్బతింటూ వచ్చాయి. ఈ పరిస్థితి ఒక్క సత్యాన్ని తయారు పెట్టింది. కాల గతిలోని మార్పును, ప్రజాభిరుచిలోని పరివర్తనాన్ని, కొత్తకోణం, వింతకోసం విజ్ఞానపూర్వకమైన వినోదం కోసం ప్రేక్షకులలో జనిస్తూ వచ్చిన తహతహను గుర్తించలేక, తమ దారినే చిత్రాలను నిర్మించుకొంటూపోయినవారు తమ పతనానికే కృషిచేస్తున్నారని. గుర్తించి నడిచినవారు-కొంతమందే అయినా రంగంలో నిలబడ గలిగారని.

ఇప్పటికైనా మించినది లేదు. పరిస్థితి పూర్తిగా చెయ్యిదాటి పోలేదు. వ్యక్తిగతమైన స్వార్థాలకు స్వస్తి చెప్పి, మనపైన బడ్డ సాంఘిక, జాతీయ బాధ్యతలను గుర్తించి, సహకారబుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిని ఫిలిం పరిశ్రమను పునర్నిర్మించడం వల్ల తిరిగి పురోభివృద్ధిని సాధించగలం పత్రికలు ఈ ప్రయత్నానికి మారాకు పెట్టగలవు.

మన లక్ష్యం ఒక్కటే అనుకరణలకు స్వస్తి చెప్పడం-ప్రేక్షకుల అభిరుచులను ఉన్నత స్థాయికి మార్చగల ఉత్తమ కథలను ఎన్నుకొని చిత్రాలను నిర్మించడం. ఈ ప్రయత్నం మనం చేసినపుడు సత్ఫలితం తప్పక కలగగలదు. ఇది నిశ్చయం.

చిత్రజగతి

శ్రీ నాగేశ్వరరావు, శ్రీ జగ్గయ్య, శ్రీ రేలంగి, కుమారి సావిత్రి, కుమారి జమున, శ్రీమతి సూర్యకాంతం మున్నగువారు నటించిన శ్రీ అన్నపూర్ణా పిక్చర్స్‌వారి "దొంగ రాముడు" చిత్రం విడుదల చెయ్యబడింది.

• • •

శ్రీ నాగేశ్వరరావు, శ్రీ ఎన్. టి. రామారావు, శ్రీ నాగయ్య, ముక్కామల మున్నగువారితో విక్రమ్ ప్రొడక్షన్స్ వారు తయారు చేసిన "తెనాలి రామకృష్ణ" చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ బి.ఎస్. రంగా డైరెక్టు చేశారు.

• • •

శ్రీమతి భానుమతి, శ్రీ ఎన్. టి. రామారావు ప్రధాన పాత్రలు నిర్వహిస్తున్న, భరణీ పిక్చర్స్‌వారి 'చింతామణి' చిత్రం నిర్మించబడుతూ వుంది.

బనిహాల్, (జమ్ము) సెప్టెంబర్ 30— మూడు వారాలు కాశ్మీర్‌లో పర్యటించడానికై వెళ్తున్న ప్రెసిడెంట్ ప్రసాద్ నేడు ఇక్కడికి చేరారు. ఆయన వెంట భార్య శ్రీమతి రాజ్యం శ్రీదేవి కాశ్మీర్ సదర్-ఇ-రియాసత్, యువరాజా కరణ్ సింగ్ మున్నగువారు వున్నారు.



వ్యాసపీఠం

మార్క్స్ దృక్పథానికి భారతీయ తత్త్వశాస్త్రం అన్వయం కాగలదా?

[భారతీయ తత్త్వశాస్త్రము 194 పుటలు. వెల రూపాయిపావలా. రచయిత: శ్రీ యేటుకూరి బలరామమూర్తిగారు విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ]

ఆర్యావర్తంలో అనేక సహస్రాబ్దాలుగా జరిగిన బ్రహ్మజిజ్ఞాసకు ఈ పుస్తకంలో కారెల్ మార్క్స్ ప్రసాదించిన చూపుతో విలువ కట్టబడింది. శారీరక జీవిత సౌకర్యాలకు ఉపయోగపడే వస్తువుల ఉత్పత్తి, ఆర్థిక విధానం, సమాజనీతిగతులు, ప్రకృతి భౌతిక ధర్మ పరిజ్ఞానం- వీటిపరంగా, వీటికి లోబడి భారతీయతత్త్వ చింతకు భాష్యం చెప్పడానికి ప్రయత్నం జరిగిందన్నమాట ఇందుకు పంచేంద్రియ సాక్షికానుభవంపై ఆధారపడ్డ తర్కాన్ని గ్రంథకర్త సాధనంగా ప్రయోగించారు. తెలుగులో యిది ప్రథమ ప్రయత్నమేమో.

గ్రంథకర్త ఈ పనికి ఎందుకు పూనుకున్నదీ తెలియడంలేదు. మార్క్స్ దృక్పథానికి భారతీయ తత్త్వశాస్త్రం అన్వయంకాగలదనే అనుకుందాము. మాటవరుసకు. అందువల్ల వారికిగం దేమిటీ? మార్క్స్ వాదానికి అన్వయమైనంత మాత్రాన ఇతర వాదాలకు అన్యాయం కాదని రుజువైనట్టు కాదు. ఇతర వాదాలకు కూడా అన్వయమైతే, మార్క్స్ వాదం ఒక్కటే నిజమని చెప్పడానికి వీలు లేదుకదా? మార్క్స్ వాదానికి మాత్రమే భారతీయ తత్త్వచింత అన్వయం కాగలదని, మరే వాదానికి అన్వయం కాజాలదని కూడా నిరూపించినప్పుడే సిద్ధాంత మైనట్టు. సిద్ధాంత సమగ్ర నిరూపణకు అన్వయ వ్యతిరేక పథాలు రెంటిచేత రుజువుకావాలి.

సృష్టి మర్మాన్ని గురించిన జ్ఞానమే తత్త్వశాస్త్రం జగత్తు లక్ష్యం మానవుని జీవిత విధానంపై ఆధారపడి వుండదని మేము? సృష్టి మర్మాన్ని గురించిన జ్ఞానంలో మానవుడు పొందే వికాసాన్నిబట్టి మార్పు కలుగవచ్చునుగాక. కాని, ఆ మార్పు తత్త్వజ్ఞానాభివృద్ధిపైన, తాత్త్వికానుభూతిపైన ఆధారపడి వుండగలదేగాని, వస్తువుల ఉత్పత్తి. మార్క్సిస్టు ధరలు, ఆర్థిక విధానం రాజనీతిపైన ఆధారపడుతుందా? వస్తువుల భౌతిక, రసాయనిక ధర్మాలు, గ్రహతారల గతులుకూడా మానవుని ఆర్థిక విధానాలను బట్టి మార్పు చెందుతుంటవా? సంఘ పరిస్థితులకు భారతీయ పారమార్థిక చింతను అన్వయించడానికి పూనుకొనడంలో గ్రంథకర్తకు భారతీయ తత్త్వజిజ్ఞాసను గురించి ఎంతటి అపోహ వున్నదో తెలుస్తుంది.

ఋషులు తమ అపరోక్ష అతీంద్రియానుభూతియందు అనేక అంతస్సులలో దర్శించిన అవాఙ్మానస గోచరమైన సత్యాలను తార్కికులు తమ తమ తార్కిక బుద్ధితో క్రోడీకరించినదే భారతీయ తత్త్వశాస్త్రం. అనుభవైక వేద్యమైన విషయాలను గురించి తర్కబద్ధంగా చెప్పడంలో వాదభేదాలు అనివార్యమవుతవి. కాని, ఈ సమస్త వాదాలు ఆత్మవస్తువును అంగీకరించినవే. ఇవన్నీ ఆత్మవాదాలే. సాధనతోను, అనుభూతితోను నిమిత్తంలేక కేవలం ఊహాగానం (ఊహకొంటే) చేసిన పాశ్చాత్య తత్త్వశాస్త్రాల వంటిదికాక, భారతీయ తత్త్వశాస్త్రం ఆధ్యాత్మిక తత్త్వశాస్త్రమని గ్రంథకర్త గుర్తించలేదు. ఆర్థిక రాజకీయ సమస్యల పరిష్కారం కోసంకాక, దేహికీ, దేహాధికగల సంబంధం ఏమిటన్న ప్రశ్నతో, బంధవిముక్తసిని సాధనమే లక్ష్యంగా భారతీయ తత్త్వచింత ప్రారంభమైనదని కూడా గ్రంథకర్త గ్రహించలేదు.

కంటికి కనబడుతున్న లోకం ఉన్నదని అంగీకరించడానికి తత్త్వమీమాంస అవసరం లేదు. జగత్తు లేదని పిచ్చి ఆసుపత్రిలోని రోగులు కూడా చెప్పరు. జగత్తు గలవా సత్యత ఏపాటిది అన్నదే తత్త్వమీమాంసలోని విషయం లోకం ఉన్నదనడమే భౌతికవాదం అయితే, మానవు లందరు ఎప్పుడూ భౌతికవాదులే. మరి ఆత్మవాదు లెవరు? అందుచేత ఈ నిర్వచనం అసంగతం, హాస్యాస్పదం.

భౌతిక వస్తువుమాత్రమే కలదని, ఆత్మవస్తువు లేనేలేదని చెప్పడమే భౌతికవాదం. ఆత్మవస్తువు కలదని అంగీకరించడమే ఆత్మవాదం. ఆత్మవాదానికి జగత్తు ప్రథమ సత్యం. ఆత్మపరమసత్యం, జగత్తు నిత్యమని చెప్పినా, అది ఆత్మకు లోబడవలసినదే ప్రాధాన్యం ఎప్పుడూ ఆత్మకేగాని, భౌతికవస్తువుకుకాదు. భౌతిక వాదం ఆత్మ ఉనికిని నిరాకరిస్తుంది. ఆత్మ వాదం భౌతిక వస్తువు ఉనికిని నిరాకరించదు. ఆత్మవాదం తనలో అంశమాత్రంగా భౌతిక వాదాన్ని గుర్తించగలదు. భౌతిక వాదానికి ఆత్మవాదం అంతా అయోమయంగా కనబడుతుంది. కనుక మార్క్స్ దృక్పథంతో భారతీయ తత్త్వ చింతకు అన్వయం చెప్పడం కంటె, భారతీయాధ్యాత్మిక దృక్పథానుగుణంగా మార్క్స్ సందేశాన్ని గ్రహించడం వ్యావహారిక జీవితంలో దానికి గల స్థానం, దాని పరిమిత ప్రయోజనం గురించి యుక్తి యుక్తంగా చెప్పడం ఉపయోగకరం.

ఇతరులు చెప్పిన దానిని తన కనుగుణంగా అన్వయించడానికి ముందు, చెప్పినవారి అంతర్యం సరిగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. గ్రంథకర్త ఈ పని చెయ్యలేదు. ఉదాహరణకు- వేద వాఙ్మయం సంకేత పరిభాషా భూయిష్ఠం. అందరి మాటలకు సామాన్యార్థాలు పేలవంగానే కాక ఒక్కొక్కచోట హాస్యాస్పదంగా కూడా కనబడుతవి. "అగ్ని" "చిచ్ఛక్తి"కి సంకేతమని కాక, [illegible] కోడానికి ఉపయోగపడే [illegible] అయితే, [illegible] "బాధించకు", [illegible] [illegible]

సామాన్యార్థంలోనే గ్రహించారు. సాధ్యం కాని అన్వయాలను సాధించడానికి "మూఢనమ్మకం," "కవితావేశం హెచ్చు," "అజ్ఞానం" ఇత్యాది పదాలను గ్రంథకర్త జంకు గొంకు లేకుండా ప్రయోగించారు. "విపరీతార్థం", "వితండవాదం," "భక్తి" ధోరణి "ఇలాంటి శబ్దాలనుకూడా ధారాళంగా వ్యవహరించారు. అయితే, "శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా. ఆయేధామాని దివ్యాని తస్థుః."

"వేదాహమేతం పురుషం మహాన్తం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాన్యః పన్థా విద్యతే అయనాయ" అని జగజ్జనులను ఉద్బోధించినది బ్రహ్మసాక్షాత్కారం పొందిన ఋషిపుంగవుడా? అజ్ఞానాంధకారంలో పడి కొట్టుమిటాడుతున్న మూఢజనుడా?

బౌద్ధమతం భౌతికవాదానికి దగ్గర. అని నిరూపించడానికో ఏమో బుద్ధుడు ఆత్మ వస్తువు లేదన్నాడని గ్రంథకర్త వ్రాశారు ఇది శుద్ధ తప్పు. ఆత్మవస్తువే లేకపోతే, జన్మాంతరాలు ఉన్నా వెవరికన్నాడు బుద్ధుడు? మరణానంతరం కష్టసుఖాలనుభవించవలసిన దెవరని చెప్పాడు? నిర్వాణ ప్రాప్తి లభించే దెవరికని వచించాడు? నిర్వాణప్రాప్తికి సాధనక్రమమెందుకు నిర్దేశించాడు? బుద్ధుడు ఆత్మవస్తువు లేదంటే, ఆతని సిద్ధాంతాలకు అన్వయం కుదరదు. ఆతని బోధలకు అర్థంలేదు.

సిద్ధార్థునితో తత్త్వజిజ్ఞాస కలిగించినది నాటి ఉత్పత్తి, ఆర్థిక, సాంఘిక పరిస్థితులని గాని, వాటి భౌతిక విజ్ఞాన మనిగాని అనుకొనడం దారుణమైన దోషం. ఏ సమాజ వ్యవస్థలోనైనా జీవునికి ప్రకృతిసిద్ధంగా కలిగే కష్టాలు- వ్యాధి, వార్ధక్యం, మృత్యువు, విషయభోగంలోని అల్పత్వం-ఇవే సిద్ధార్థునిలో తత్త్వచింతను రగులుకొల్పి, సృష్టిమర్మాన్ని భేదించడానికి ప్రేరేపించినవి. భారతీయ తత్త్వజిజ్ఞాస అంతా ఈ విధంగా జరిగినదే.

శంకరుని మాయావాదం గ్రంథకర్తకు సరిగా బోధపడ్డట్టు లేదు. పంచేంద్రియ జ్ఞానానికి జగత్తువాస్తవంకాదని శంకరుడు ఎక్కడ చెప్పాడు? కారెల్ మార్క్స్ జగత్తు వాస్తవమని పరిగణిస్తున్నట్లుగానే పంచేంద్రియానుభవ ప్రమాణం చేతనేగా జగత్తు బ్రహ్మకు అభిన్నమని శంకరుడు చెప్పాడు. "సర్వం ఖల్విదం బ్రహ్మ" కారెల్ మార్క్స్ సిద్ధాంతం కూడ అద్వైతమే. అసలున్నది ఆత్మవస్తువని, భౌతిక వస్తువు ఆత్మ ప్రతిభాసమని శంకరు డంటే ఉన్నదసలు ద్రవ్యమని, దాని గుణ విశేషమే ఆత్మ అనేది అని మార్క్స్ వాదానికి తాత్పర్యం. మార్క్స్ ఆశయానికి ఆత్మవాద పరంగా అన్వయం చెప్పడానికి శంకరుని వాద పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది సమష్టి శ్రేయస్సు, అభ్యుదయ ధర్మం అద్వైత దృక్పథానికి అన్వయమైనంతగా మరొకదానికి అన్వయం కాదు. వ్యావహారిక జీవితానికి అన్వయమైన శంకర సిద్ధాంతమే కారెల్ మార్క్స్ ఆశయమని కొంచెమించుమించు మూలంగా చెప్పవచ్చు. గ్రంథకర్త ఈ విషయమై పరిశీలన చెయ్యక పోవడం ఆశ్చర్యంపైగా, మాయావాదం అనర్థాలకు దారితీసినదన్నారు. అనర్థాలు కలిగినవనడం తత్త్వవిమర్శకాదు. మానవుడు అపోహ చేసుకొననిదేది? దుర్వినియోగం చెయ్యనిదేది? దేహం, జీవితం, చదువు, తెలివి, ధనం, అధికారం, పదవి, పలుకుబడి, హితుల ఆదరణ-ఇవన్నీ దుర్వినియోగం చెయ్యబడుతున్నవే. అందుచేత యివన్నీ నిష్కారణంచేతనే చెడ్డవా?

మరొక విశేషం: బౌద్ధ, జైన మతాలు ప్రచండమైన సాంఘిక విప్లవం, వైజ్ఞానిక పరిశోధనలు సాగించినవని గ్రంథకర్త ఒక చెంప చెబుతున్నారు. ఆ మతాల తాత్త్విక సిద్ధాంతాలలోని బలహీనతలను అవకాశంగా తీసుకొని సాంఖ్య, వైశేషిక, న్యాయసూత్రాలు బయలుదేరినవని మరొక చెంప చెబుతున్నారు.

అభ్యుదయదాయకమైన విప్లవం సాధించిన తాత్త్విక సిద్ధాంతాలు దుర్బల మెట్లయినవి? దుర్బల తాత్త్విక సిద్ధాంతాలు అభ్యుదయం, విప్లవం ఎలా సాగించగలిగినవి? అవి తాత్త్వికంగా దుర్బల సిద్ధాంతాలు అయి, సాంఘిక వైజ్ఞానిక రంగాలలో విప్లవం, అభ్యుదయం సాధించిన మాట కూడా నిజమే అయితే భారతదేశంలో సాంఘిక పరిస్థితులకు తాత్త్విక మీమాంసకు సన్నిహిత సంబంధం కలదన్న గ్రంథకర్త వాద మేమైనట్లు?

ప్రకృతి విశ్వాన్ని అంగీకరించినందున భౌతికవాదాల జాబితాలో గ్రంథకర్త జమకట్టుకుంటున్న సాంఖ్య, వైశేషిక, న్యాయవాదాలు ఉత్పత్తి, ఆర్థిక సాంఘిక వైజ్ఞానిక రంగాలలో సాధించిన విప్లవం, అభ్యుదయం ఏమిటి?

శూన్య, క్షణిక వాదాల తరువాత సాంఖ్య వైశేషిక న్యాయసూత్రాలు పుట్టినవనడం కూడా వివాదాస్పదమైన విషయమే.

కంటికి కనబడుతున్నది మాత్రమే నిజమని, మరేది నిజంకాదని, అప్పుచేసి, నెయ్యి త్రాగడమే పరమ కర్తవ్యమని సందేశమిచ్చిన చార్వాకుడు గ్రంథకర్తకు అతిలోక ప్రతిభాశాలిగా, అభ్యుదయ పితామహుడుగా కనబడుతున్నాడు. చార్వాకుడు చెప్పిన స్థూల భౌతిక ప్రకృతి పరిణామం ఉపనిషత్తులలో ఏనాడో సమగ్ర సుందరంగా వివరించబడింది "వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ. పృథివ్యా ఓషధయః. ఓషధీభ్యోఽన్నం, అన్నాత్పురుషః [illegible]" అయితే, ఇది [illegible] [illegible]

వెయ్యడానికి గ్రంథకర్త చేసిన ప్రయత్నం సాహెబు గడ్డానికి బ్రాహ్మణుని పిలకకు ముడివేస్తున్నట్టుగానే వున్నది. ఆ ముడి వేస్తుండగానే ఊడిపోతున్నది.

—సీతారామబ్రహ్మం

అణుశక్తి వినియోగంపై గ్రంథం

అణుశక్తి రియాక్టర్లు ఒక చెంప విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేస్తుండగా, వేరొక చెంప రేడియో ఐసోటోప్‌లతో పంటలు అభివృద్ధి చెందుతుండగా రేపటి ప్రపంచం ఎంతటి భోగభాగ్యాలతో విలసిల్లుతూ వుండగలదో వివరించే "న్యూక్లియరు ఎనర్జీ అండ్ ఇట్స్ యూజెస్ ఇన్ పీస్" (పరమాణుశక్తి, దాని శాంతికాల ప్రయోజనాలు) అనే గ్రంథాన్ని ప్రపంచ విజ్ఞాన సమితివారు ప్రచురించారు. గెరాల్డ్ వెండ్ అనే సుప్రసిద్ధ అమెరికన్ శాస్త్రవేత్త విరచించిన ఈ సచిత్ర గ్రంథం ప్రపంచ పరమాణు శాస్త్రజ్ఞుల మహాసభ సమయంలో విడుదలచెయ్యబడింది.

ఐదుగు దేశాల ప్రజలుకూడా అభ్యుదయ దేశాలలోని జీవనవ్యయ ప్రమాణాన్ని అందుకుంటే ప్రపంచంలోని బొగ్గు, నూనె నిల్వలు 20 సంవత్సరాలలో వినియోగించివేయబడగలవనీ, ప్రపంచంలో ఇప్పటికి నిల్వవున్న యురేనియం, థోరియమ్ 500 మొదలు 1000 సంవత్సరాల వరకు మానవుల అవసరాలను తీర్చగలవనీ ఈ గ్రంథంలో పేర్కొనబడింది.

శాంతికాల ప్రయోజనాలకు అణుశక్తిని వినియోగించడానికై ఇంతవరకు జరిగిన కృషి యావత్తు ఇందులో చక్కగా సమీక్షించబడింది అణుశక్తిని సద్వినియోగం చేసుకొంటే నవ ప్రపంచం ఎలా వుండగలదో గ్రంథకర్త సూచించారు.

ప్రపంచ విజ్ఞానసమితి డైరెక్టర్ జనరల్ ఫాదర్ హెచ్ ఇబాన్స్ ఈ గ్రంథానికి పీఠిక వ్రాస్తూ విద్యాబోధకు లెల్లరూ ఈ శాస్త్రాన్ని తెలుసుకోవలెనని హితవు చెప్పారు.

నిరాశా ప్రొడక్షన్ నెం. 1.

రచన: "వేణు" నేటికి అనుగుణ్యంగా ఉన్న దీ నాటిక నెల్లూరు, గూడూరు నాటక పోటీలలో ప్రథమ బహుమానం అందుకొన్నది. అక్కడక్కడా హాస్యంకోసం అతిశయోక్తిగా సంభాషణ నడిచింది. ఐనా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందనడంలో సందియంలేదు, ప్రాప్తిస్థానం, అమరా ప్రింటర్సు, గూడూరు. వెల. 0-8-0.

రక్తశాసనం

రచన: వరుచూరి, ఇందులో ఏడు రచనలున్నాయి. ఏదో ఆవేశాన్ని రేకెత్తించే ఉద్దేశంతో వ్రాయబడ్డాయి గనుక కథాశిల్పం కొంచెం మొక్కవోయింది. ఉద్దేశం ఏదైనా సారస్వత స్థాయిని ధ్యేయంగా ఉంచుకోవడం రచయితల కర్తవ్యమైనపుడు అటు ఉద్దేశాలు ఊపిరి పోయడంతోపాటు ఇటు సారస్వత సంపదనూ వికసిస్తుంది.

ప్రాప్తిస్థానం
వినోదా ప్రచురణ. విజయవాడ-2 వెల: 0-8-0.

నవకాశీ యాత్ర
(పద్య కావ్యము)

రచయిత: శ్రీ దాసి. వివపయ్య, నాపూజీ నవకాశీ యాత్రను ఆధారం చేసుకొని వ్రాసిన ఈ కావ్యంలో మహాత్ముని వ్యక్తిత్వం పాఠకునికి ప్రత్యక్షంగా కన్పిస్తుంది. వాటి విషాద సంఘటనలు మనస్సును మరొక్క సారి కలతపెడుతాయి.

ప్రాప్తిస్థానం: శ్రీ [illegible] వెంకట్రాయ చౌదరి. వాగాయి [illegible]. (కృష్ణాజిల్లా) వెల 0-12-0.

శ్రీ రాజరాజేశ్వరీ శతకం

రచన: శ్రీ పాటూరి మధుసూదనరావు, భట్టిప్రోలు, గుంటూరుజిల్లా. వెల తెలుపలేదు.

శారదా దర్పణము
(ఖండ కావ్యము)

రచన: శ్రీ ఎమ్వి అప్పారావు, ప్రాప్తిస్థానము, భాషాసేవక సమితి, 14/150 కంచరవీధి, విశాఖ పట్టణము. వెల 0-8-0.

నాయకమణి

రచన: పార్వతి పద్యకావ్యం వెల 0-12-0 ప్రాప్తిస్థానము: శ్రీ పి. యల్. కృష్ణశర్మ, పొకల నెల్లూరు.

పిచ్చిలోకం

రచన: శార్వరి, వెల 0-8-0. ఈ నాటికలోని సంభాషణల్లో సహజత్వం ఉంది. కాని అక్కడక్కడా సాధారణమైన పాత్రలు అతిశయంగా మాట్లాడం కన్పిస్తుంది. నేడు తెనుగు దేశంలో నాటిక లవసరం ఎంతైనా ఉంది, శార్వరిగారి 'పిచ్చిలోకం' వంటి చిన్న నాటికలు ఎక్కువగా ప్రచురించబడాలి, నాటికలను చూచి ఆనందించడంతో పాటు చదివి ఆనందించడం గూడా అలవాటుగా పరిణమించడానికి రచయిత కృషిచేయడం అవసరం. ప్రాప్తిస్థానం: బాబావారి పబ్లిషర్సు, తెనాలి.

నా చెల్లెలు

రచన: "వంశధార". నాటకం వెల: 0-8-0 ప్రతులకు: సరస్వతి బుక్ డిపో, మెయిన్ బజారు, విజయవాడ-1.

తెలుగుబిడ్డ
పద్యాలు

రచన: శ్రీ నల్లూరి వెంకటరత్నమాచార్యులు.
"తెలుగునాడ పేపు, తెలుగు దేశము పేడ తేనె లొలుకుపేరు తెలుగుబాస, తెలుగు గడ్డపోగను తెలుగులో తీపియు తెలసి మెలగు మోయి, తెలుగుబిడ్డ!" ఇలాంటి చిన్న చిన్న పదాలతో అల్లబడిన పద్యాలు పేజీ కొకటి చొప్పున 101 ఉన్నాయి, వెల 0-8-0. దొరకు చోటు: యన్. వి. రత్నమాచార్యులు, టీచరు, యం. యన్. యం. హైస్కూలు, గూడవల్లి, గుంటూరుజిల్లా.

శని (శ్రీ)

రచన: శ్రీ వన్ను చిటిదాసు. ప్రతులకు రచయిత పేర రాజాం, శ్రీకాకుళం జిల్లా. వెల తెలుపలేదు.

భక్త ప్రహ్లాద

రచన: శ్రీ వాగినేని. వెల 0-8-0. ప్రాథమిక విద్యార్థులు ప్రదర్శించుకోవడానికి ఉద్దేశింపబడిందిగాని ఈ నాటకం అందుకు ఉపయోగపడదు. పందొమ్మిది రంగాలతో 36 పేజీలున్న ఈ నాటకంలో పద్యాలు ఎక్కువ. పాటలు, శాకగతులు, రాగాలు గూడా ఉన్నాయి. ఆరేమండ బాలానంద సాహితీ సమితి వారు బాల సాహిత్యం పేరుతో ఈ లాంటి నాటకాలు ప్రచురించడం కంటే చిన్న చిన్నవి ప్రచురించడం మంచిది. ఈ నాటకాన్ని పెద్ద నాటక

(మిగతా 7 వ పేజీలో)



మీరు ఈ మందుతో దగ్గును నిలుపగలరు
కక్కువాయి దగ్గుకు
వెంటనే
పనిచేయును.
సిరప్ పెర్టుసాల్
ఒక సీసా ఇంటిలో వుంచుకోండి
నవరత్న ఫార్మస్యూటికల్ లేబరేటరీస్
పోస్టుబాక్సు నెం. 19, కొచ్చిన్-2.

SCREEN
(The most popular English Film News Paper.)
ఈ వారం సంచికలో
కుటుంబ సౌఖ్యము—కొంతమంది తారల గృహాముల పరిశీలన.
* * *
శశికళా దుస్తుల కలాపం—అందమైన వస్త్ర సంపద.
* * *
చలనచిత్రాల కేటు-కేటులో 40 సంవత్సరాల అనుభవం గల వాన్ లీర్ చే కొన్ని రహస్యాల వెల్లడింపు.
* * *
కొంతమంది ఆర్టిస్టుల కష్టాలు—కెస్టో ఇండియన్ ఆక్టరు అనుభవాలు.
* * *
'వెనిస్'లో బ్రిటిష్ ప్రదర్శనం—అందగత్తెల సమావేశం.
* * *
ఎవరో చెప్పండి?—రూ. 25 క్విజ్ ప్రకటన.
* * *
ఫోటోలు—కుంకుం నాట్య భంగిమము (ముఖచిత్రం) మేనకాదేవి చిత్రము—మధుశాల ఆమె సోదరి చంచల్ పూర్తి పేజీ ఫోటో.
వెల: నాలుగు అణాలు
పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.
సర్క్యులేషన్ మేనేజరు,
"స్క్రీన్"
[illegible], కొలాబా, బొంబాయి-5.

బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు

కర్నూలు, సెప్టెంబర్ 29 — బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా, సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్లుగా నియామకానికి రెవిన్యూ శాఖోద్యోగులు మాత్రమే తీసుకొనబడినారనడం నిజంకాదని, ఆ పదవులలో నియమింపబడిన వ్యక్తులలో రెవిన్యూ శాఖోద్యోగులు పదహారుగురు, వ్యవసాయ శాఖోద్యోగులు ముగ్గురు, వెనుకటి గ్రామ పంచాయతీ శాఖోద్యోగులు పదిమందికలరని నేడు అసెంబ్లీలో ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు శ్రీ ఎన్. జగన్నాధంగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ పదవులలో అనధికార వ్యక్తులు కూడా నియమింపబడినారా అని శ్రీ కల్లూరు సుబ్బారావుగారు, ప్రశ్నించగా, అనధికారులను, అధికారులను కూడా నియమించడం మంచిదని భావింపబడిందని, అధికారులు లేకుండా కేవలం అనధికారులను మాత్రమే ఆ పదవులలో నియమిస్తే పథకాలను అమలుపరచడానికి పెద్దపెద్ద మొత్తాలను వ్యక్తిగతంగా ఖర్చుచేయడం విషయంలో అవాంఛనీయ సంఘటనలు సంభవించవచ్చునని అప్పుడే ఇద్దరు, ముగ్గురు అనధికార వ్యక్తులపై అనుమానాలు ఏర్పడినవని, ఈ పదవులలో నియామకానికి అభ్యర్థుల నిర్ణయించే అధికారం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇవ్వడం వాంఛనీయం కాదని, ఇప్పటికే సర్వీస్ కమిషన్ నిర్వహించే కార్యభారం హెచ్చుగా వున్నదని, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా, సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజరుగా నియామకానికి అభ్యర్థులను నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు బదులు చెప్పారు.

పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు

1954-55 వ సంవత్సరంలో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియామకానికి 71 మంది వ్యక్తులు నిర్ణయించబడ్డారని, అందులో తొమ్మిదిమంది వ్యక్తులు వివిధ శాఖలలో సర్వీసులో వున్నవారేనని, 62 మంది కొత్త వ్యక్తులని, శిక్షణ పొందిన వ్యక్తులలో 35 మంది వ్యక్తులింకా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియమింపబడవలసివున్నదని, స్థానిక స్వపరిపాలన శాఖ ఇన్‌స్పెక్టర్-జనరల్ సెలక్షన్లు జరిపారని, నిర్ణయించబడిన వ్యక్తులలో అయిదుగురు వెనుకబడిన కులాలకు చెందినవారని స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు నేడు అసెంబ్లీలో శ్రీ ఎస్. నారాయణప్పగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

చీరాల ఆసుపత్రికి కొత్త భవనాలు

చీరాలలోని గవర్నమెంట్ ఆసుపత్రికి కొత్త భవనాలను నిర్మించడానికి 10 ఎకరాల మేరకు స్థలాన్ని సేకరించడానికి ప్రభుత్వం నిశ్చయించిందని ప్లానింగ్ మంత్రి నేడు అసెంబ్లీలో శ్రీ ప్రగడ కోటయ్యగారు అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

"త్వరలోనే పత్తి వ్యాపారం కంట్రోలు బిల్లు" - మంత్రి శ్రీ చంద్రమౌళిగారి హామీ

తనఖా వ్యవహారాల కంట్రోలు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

("ఆంధ్రపత్రిక" కార్యాలయంనుంచి) కర్నూలు, సెప్టెంబర్ 30 — రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు, నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ పత్తి వ్యాపారం కంట్రోల్ బిల్లును త్వరలోనే ప్రభుత్వం ప్రతిపాదించగలదని ప్రకటించారు. తనఖా వ్యవహారాలను కట్టుదిట్టం చేసే బిల్లును అసెంబ్లీ నేడు ఆమోదించింది.

తనఖా వ్యవహారాల కంట్రోల్ బిల్లు లక్ష్యాలను మంత్రి శ్రీ చంద్రమౌళిగారు వివరిస్తూ ప్రస్తుతం అమలులో వున్న చట్టం ప్రకారం పోలీసు సబ్-ఇన్‌స్పెక్టరు, హెడ్ కానిస్టేబులు హోదాకు తగ్గని పోలీసు అధికారులు ఇతర మూలకమైన అధికారాలు పొంది, తనఖాదార్ల పుస్తకాలను, కాతాలను, పత్రాలను, తనఖాలకు సంబంధించిన ఇతర రికార్డులను పరిశీలించడానికి అధికారాన్ని కలిగివున్నారని, ఆచరణలో పోలీసు అధికారులు ఈ వ్యవహారాలలో తగినంత శ్రద్ధ చూపలేక పోతున్నారని తెలియ వచ్చిందని అన్నారు. తనఖా వ్యాపారానికి లైసెన్సులు యిచ్చే అధికారం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లకు వుంటున్నది కూడా.

ఇప్పుడు పోలీసు అధికారులకు వున్న అధికారాలను రెవిన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దారు హోదాకు తగ్గని ఆఫీసర్లకు అప్పగించ పెట్టినప్పుడు, చట్టం లక్ష్యాలు సులభంగా సిద్ధించగలవని ప్రభుత్వం తలచిందని, ఇప్పుడు సభవారి ముందున్న బిల్లు ఆశయంకూడా అదేనని అన్నారు

తనఖాదార్ల కాతా పుస్తకాలు చూసే అధికారాలు డిప్యూటీ తహసీల్దార్లకు కాక, రెవిన్యూ యిన్‌స్పెక్టర్లకు యివ్వాలని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఎస్. వేమయ్యగారు ఒక సవరణ తెచ్చారు. తనఖావ్యాపారం చేసేవారు విపరీతమైన వడ్డీలు గుంజుతున్నందున వారిని యింకా అదుపులో పెట్టాలని సూచించారు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు. కొందరు "కాబూలీలు" పేదలకు అప్పులు పెడుతూ వడ్డీలకోసం నానా బాధలు పెడుతూ వుంటారని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం కలిగించుకొని తాను విషయాన్ని దర్యాప్తు చేయించి తెలుసుకొనగా, వారు కాబూలీలు కాదని, బలూచీలని తెలియవచ్చిందని వివరించారు శ్రీ రంగనాథ మొదలియార్ బిల్లును సమర్థించారు అంతట బిల్లును తొలిదశలో సభవారు ఆమోదించారు.

ఆ వెంటనే క్లాజువారీ చర్చ ప్రారంభమైనది. డిప్యూటీ తహసీల్దారు అనడానికి బదులు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ అని చేర్చాలని శ్రీ ఎస్. వేమయ్యగారు తెచ్చిన సవరణను శ్రీ కృష్ణావతారంగారు వ్యతిరేకించారు డిప్యూటీ తహసీల్దార్లకు మెజిస్ట్రీరియల్ అధికారాలు వున్నందునే వారికి యిప్పుడీ అదనపు అధికారాలు యిస్తున్నారని వివరించారు. ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్యగారు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లకే తగిన అధికారాలు యివ్వాలని కోరారు.

చర్చకు రెవిన్యూ మంత్రి సమాధానం చెబుతూ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ల పదవి వివరీతంగా పెంచరాదన్న అభిప్రాయం ప్రభుత్వానికి కలదని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యానే డిప్యూటీ తహసీల్దార్లకు ఈ అధికారాలను యివ్వడం జరుగుతున్నదని చెప్పారు. పత్తి వ్యాపారాన్ని కంట్రోలు చేసే ప్రత్యేకమైన మరొక బిల్లు కూడా ప్రభుత్వం పరిశీలనలో కలదని సూచించారు. అంతట శ్రీ వేమయ్యగారి సవరణ వోటింగులో వీగిపోయింది. చివరకు ఈ బిల్లును చట్టంగా కూడా సభవారు ఆమోదించారు.

ఈ బిల్లు ఆమోదించడానికి ముందు అమ్మకం పన్నుల నిబంధనావళి సవరణకు, జిల్లా మునిసిపాలిటీల చట్టం షెడ్యూలు సవరణకు కూడా సభ వారు సమ్మతించారు.

ధర్మాదాయ చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ధర్మాదాయ చట్టం సవరణ బిల్లును ఆమోదించిన తరువాత ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం వరకు వాయిదా పడినవి.

హిందూ ధర్మాదాయ దేవాదాయం చట్టంలోని 76 (1) సెక్షన్ ప్రకారం "మిగులుగా వుండగల మొత్తాలను" 59. (ఎ) సెక్షన్ క్రింద ఏర్పాటు చేస్తున్న "సమష్టి సంక్షేమ నిధి"కి వరలాయించే అవకాశ మివ్వడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఈ బిల్లు ఆశయాలను మంత్రి శ్రీ చంద్రమౌళిగారు వివరిస్తూ సమష్టి సంక్షేమ నిధి చాలా తక్కువగా వున్నదని. ధర్మాదాయ సంస్థలు తమవద్ద మిగులుగా వుండగల మొత్తాలనుంచి, నిర్దిష్టమైన పనులకుగాను యివ్వగలవిరాళాలతో ఈ నిధిని పెంచాలన్న అభిప్రాయం కలదని అన్నారు. అందుకుగాను చట్టంలో చేసిన ఏర్పాట్లను "శిరూరి మఠం కేసు"లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో సూచించిన లోపాలను కూడా యిప్పుడు సర్దుబాటు చేస్తున్నామని వివరించారు. పోతే ఆ కేసు కారణంగా రాబట్టకుండావున్న మొత్తాలను రాబట్టడానికి కూడా ఈ బిల్లులో తగిన ఏర్పాట్లు జరిగినవని తెలియజేశారు.

బిల్లుపై జరిగిన చర్చలో శ్రీయుతులు ఎస్. వేమయ్య, రంగనాథ మొదలియార్ శ్రీ వి. విశ్వేశ్వరరావుగార్లు పాల్గొన్నారు శ్రీ యం. ఆర్. అప్పారావుగారు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న జమీందారీలలోని దేవాలయాలకు ఆదాయాలు లేకుండా పోయినవని, వాటిని అభివృద్ధి చేయాలని కోరారు శ్రీ బి. శంకరయ్యగారు ధర్మాదాయ శాఖను విమర్శిస్తూ బిల్లును వాయిదా వేయాలని కోరారు. శ్రీ వెంకయ్యగారు దేవాలయాల మరమ్మతులకు, పునరుద్ధరణకుగాను ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నందుకు మంత్రి చంద్రమౌళిగారిని అభినందించారు. సమష్టినిధితో మత గ్రంథాలను ప్రకటించాలని, ప్రచారానికి, కళాభివృద్ధికి కూడా వినియోగించాలని అన్నారు. శ్రీ కృష్ణంరాజ బహదూర్ గారు ధర్మాదాయాలను, ట్రస్టీలను విమర్శిస్తున్నందుకు విచారాన్ని ప్రకటిస్తూ, ఈ నిధులను మత ప్రచారానికి వినియోగించాలని కోరారు. శ్రీ బి. అప్పారావుగారు బిల్లును బలపరచారు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు, యిలా ఎన్నటికప్పుడు సవరణలను ప్రతిపాదించడంకంటె, సమగ్రమైన శాసనం చేయాలని అన్నారు.

చర్చకు మంత్రి శ్రీ చంద్రమౌళిగారు సమాధానం చెబుతూ ధర్మాదాయాలు, దేవాదాయాలు పత్రికముంగా నిర్వహింపబడాలనడంలో ఎలాంటి అభిప్రాయ భేదాలులేవని అన్నారు. మామూలు నిర్వహణ ఖర్చు పోను మిగిలినవిధి, విద్యా, వైద్య శాలలు సగ్గెరాలు ప్రారంభించ జేయడానికి వినియోగించగలరని అన్నారు.

ఆ తరువాత క్లాజువారీ చర్చ జరిగింది తుది చర్చలో శ్రీ ఎస్. వేమయ్యగారు హరిజనులను ట్రస్టీలుగా నియమించాలని కోరారు శ్రీ బి శంకరయ్యగారు కూడా ప్రసంగించారు మంత్రి శ్రీ చంద్రమౌళిగారు సమాధానం చెబుతూ పరిపాలనలో బాధ్యత వహిస్తున్నవారిపై యిష్టంవచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని అన్నారు, సమంజసమైన సూచనలు ఎవ్వరినుంచివచ్చినా పరిశీలించే మగలమని అన్నారు అంతట బిల్లు, శాసనంగా ఆమోదించబడిన తరువాత సభ సోమవారంవరకు వాయిదాపడింది.

మద్రాసులోని ఆంధ్ర కార్యాలయాల తరలింపులో ఆలస్యం

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వివరణ

కర్నూలు, సెప్టెంబర్ 30 — చెన్నపురిలోని ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలను ఆంధ్ర ప్రాంతాలకు బదిలీ చేయడంలో ఆలస్యానికి కారణం ఆ కార్యాలయాలన్నిటిని కర్నూలుకే మార్చడం మంచిదనే భావం వుండడమేనని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో అన్నారు.

ఇప్పట్లో మద్రాసులోని ఆంధ్రకార్యాలయాలన్నిటికీ తగినంత వసతిగల నగరం ఆంధ్రరాష్ట్రంలో లేదని ఆయన అన్నారు

మద్రాసులోని 24 ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాల అద్దెకింద 1953 అక్టోబర్ 1 వ తేదీనుంచి 1955 మార్చి 31 వ తేదీవరకు 2,44,317 రూపాయలు ఖర్చయిందన్నారు

శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు: అన్ని కార్యాలయాలను ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేయడానికి చాల ఆలస్యమౌతుంది కనక చిన్నకార్యాలయాల నన్ని ఆంధ్ర ప్రాంతానికి మార్చకూడదటండీ?

ముఖ్యమంత్రి: కార్యాలయాలను పలుచోట ప్రాంతానికి మార్చడంవల్ల ఇప్పుడు మద్రాసీ, గుంటూరు, కర్నూలులనుంచి పనిచేయడం కన్నా ఎక్కువ ఇబ్బంది కలుగవచ్చు.

శ్రీ ఎన్. వెంకయ్యగారు: —పెద్ద పట్టణాలలోని వసతి ఇతర సౌకర్యాలు చూసి నేనే అక్కడికి కార్యాలయాలను మారుస్తారా?

ముఖ్యమంత్రి: —ప్రభుత్వం ఈ సూచనను గురించి ఆలోచిస్తుందండీ"

ప్రశ్న: —విశాలాంధ్ర స్థాపన సమస్య తేలేవరకు మద్రాసులోని ఆంధ్ర కార్యాలయాలను అక్కడే వుంచడం ఉచితం కాదటండీ!

ముఖ్యమంత్రి: ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలిస్తుందండీ

శ్రీ సి. ప్రాంచి పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీయుత్ రామచంద్రన్ (కర్నూలు) న్యూఢిల్లీ టౌనుకు శిక్షణ నిమిత్తం ఆంధ్రరాష్ట్రమునుంచి ప్రతినిధుడుగా వెళుతున్న సందర్భంలో గుత్తి రైల్వేస్టేషన్‌లో ఆయనకు గౌరవార్థం వీడ్కోలు యిచ్చినప్పుడు తీసిన ఛాయాచిత్రం.

ఆంధ్రలో మ్యూజియం

స్థాపన విషయమై రెవిన్యూబోర్డు పరిశీలన

కర్నూలు, సెప్టెంబర్ 30 — ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మ్యూజియంను నెలకొల్పడం విషయమై రెవిన్యూబోర్డు పరిశీలనలో వుందని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ స్వర్ణ వేమయ్యగారి ప్రశ్నకు సమాధానంచెప్పారు.

ప్రభుత్వం తిరుపతి సెంట్రల్ మ్యూజియం నెలకొల్పనతరాంత జిల్లా మ్యూజియం స్థాపనకు పూనుకోవచ్చునని అన్నారు.

అనుబంధ ప్రశ్నల సమయంలో మ్యూజియం నాగార్జున సాగర్ ప్రాంతంలోనో, బెజవాడలోనో, విశాఖపట్టణంలోనో నెలకొల్పాలని సభ్యులు సూచించగా ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ మ్యూజియం స్థాపించేటప్పుడు ఈ సూచనలపై ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నాడు.

గోవా సరిహద్దుకు 28 మంది సత్యాగ్రహుల పయనం

గాంధీ జయంతినాడు గోవాలో సత్యాగ్రహం చెయ్యదలచినారట

పూనా, సెప్టెంబర్ 30 — అక్టోబర్ 2 వ తేదీన గోవాలో సత్యాగ్రహం చేసే సంకల్పంతో 28 మంది భారతీయ పౌరులు నేడు ఇక్కడనుంచి బెల్గాంకు బయలుదేరి వెళ్ళారు. బెల్గాంనుంచి గోవా సరిహద్దుకు వెడతారు.

మహారాష్ట్ర జనసంఘం అధ్యక్షుడు శ్రీ ఉత్తమ్‌రావు పాటిల్ నాయకత్వాన గోవాలో ఆదివారంనాడు సత్యాగ్రహం చెయ్యదలచిన 50 మందిలో వీరుకూడా కలరు. గోవా విమోచనకు సత్యాగ్రహం కొనసాగించవలెనని అఖిలపక్ష గోవా విమోచనసంఘం చేసిన తీర్మానం అనుసరించి వీరు గోవాకు పయనమౌతున్నారు.

ఈ దళంలో రాష్ట్రాలన్నింటికీ ప్రాతినిధ్యం కలదు ఉత్తరప్రదేశ్, పంజాబ్, బెంగాల్, రాజస్థాన్ వంటివారు ఎక్కువగా ఈ దళంలో కలరు మిగిలిన 22 మంది ఎంచేటప్పుడు అక్టోబర్ ఒకటవతేదీ శనివారం నాడు గోవా సరిహద్దుకు బయలుదేరుతారు

పౌరస్వత్వ హీనుల కుటుంబాలు

లంక సందర్శించడానికి కొలంబో అనుమతి యివ్వదట

కొలంబో, సెప్టెంబర్ 29 — లంక పౌరస్వత్వంకాని, ఇండియా పౌరస్వత్వంకాని పొందనివారిపై ఆధారపడివున్నవారు ఇండియానుంచి లంక రావడానికి వీసాలు ఇవ్వరాదని సింహళ ప్రభుత్వం నిర్ణయించింది.

పౌరస్వత్వ హీనులు సింహళలో శాశ్వత నివాసం కోరుకుంటూ, వివాదం పడటం కోసం సింహళ ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందని "టైమ్స్ ఆఫ్ సిలన్" ప్రకటించింది.

బర్మాకు ఇండియా ఆర్థిక సహాయం

ఆర్థిక మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 — ఇండియాకు బర్మా ఇవ్వవలసివున్న బాకీని కొలంబో ప్రణాళిక క్రింద బర్మాకు ఇండియాచేసిన ఆర్థిక సహాయం క్రింద పరిగణించవలసిని నిర్ణయించడం జరిగిందని ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ నేడు లోక్ సభలో అన్నారు.

ఈ అప్పు బాపతు బాకాయం వీరకు బర్మావద్ద ఇండియా బియ్యం ఖరీదుచేసినప్పుడు జమకట్టుకోబడిందని మిగిలిన మొత్తం బర్మాకు ఇండియా చేసిన ఆర్థిక సహాయంగా పరిగణించబడగలదని కూడా ఆర్థిక మంత్రి అన్నారు.

ఇండియా-బర్మా వాణిజ్యంలో పన్నుల విధింపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 — ఇండియా, బర్మాల ఉభయ దేశాలమధ్య జరిగే వర్తక వాణిజ్యాలలో రెండు దఫాలు పన్నులు విధించకుండా చేయడాన్ని గురించి ఇండియా ప్రభుత్వం బర్మాతో సమాలోచనలు జరుపుతున్నదని రెవిన్యూ సివిల్ ఖర్చుల శాఖ మంత్రి శ్రీ యం. సి. షా నేడు లోక్ సభలో శ్రీ బి. ఎస్. మూర్తిగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈలోగా, బర్మాలో వచ్చిన ఆదాయంపై పన్ను వసూలు చేయడాన్ని నిలిపి వుంచాలని ఆదాయం పన్ను అధికారులకు ఇండియా ప్రభుత్వం తగు ఆదేశాలను జారీచేసిందని కూడా ఆయన అన్నారు.

అఖిల భారత విద్యార్థుల ఫెడరేషన్ మాజీ కార్యదర్శి శ్రీ పి. యస్. రంజోకర్ శనివారంనాడు కాంగ్రెసు సభ్యుడుగా చేరాడు

బి. ఐ. యస్. యన్. కంపెనీ లిమిటెడ్



S. S. "RAJULA" (యస్. యస్. "రజూలా")

మద్రాసు - నాగపట్టణం - పెనాంగ్ - సింగపూరు

పై నౌక మార్పులతోబడి ప్రయాణమగు వివరములు:

మద్రాసు నుండి	నాగపట్టణం నుండి
26 అక్టోబర్ 1955	27 అక్టోబర్ 1955
20 నవంబర్ 1955	21 నవంబర్ 1955
15 డిసెంబరు 1955	16 డిసెంబరు 1955

బంకులతోను, బెర్తులు లేకుండాను, భోజనముతో గాని, "భోజనము" లేకుండ గాని కావలసినన్ని టిక్కెట్లు దొరుకును. సరాసరి కంపెనీ ఏజంట్లవద్ద రిజర్వు చేసుకొనవచ్చును.

రజూలాలో యిటీవలనే పునర్నిర్మాణపు మార్పులుజరిగినవి. బెర్తులు లేకుండ బంకులతో ప్రయాణీకులకు అదనంగా లైటు, ఫాను, ఏయిర్ బ్లోయర్స్, షవర్స్, వాటర్ కూలర్స్ సౌకర్యాలు పొందగలరు. విశాలమైన భోజనశాల, శాకాహారం కొరకు ప్రత్యేక స్థల సదుపాయం. అందరు ప్రయాణీకులకు తమిళ్, హిందీ చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చెయ్యబడినవి.

పెనాంగ్, పోర్టు స్వెట్టెన్‌హామ్, సింగపూర్ లకు సరాసరియున్ను, సింగపూర్ వద్ద ట్రాన్‌షిప్‌మెంటుతో బాంగ్‌కాక్‌నున్ను సరకులు తీసుకోబడును.

ప్రయాణం గురించి, సరుకుల బుక్కింగ్ గురించి మిగిలిన వివరాలకు దిగువ ఏజెంటులకు వ్రాయండి.

బిన్ని అండ్ కో (మద్రాసు) లి॥ 7, ఆర్మీనియన్ వీధి, మద్రాసు-1. | మధుర కంపెనీ, లిమిటెడ్ ఫస్టులైన్ బీచ్ రోడ్డు, నాగపట్టణం.

గ్రామాధికారుల బిల్లుపై అసెంబ్లీ చర్చ వాయిదా

కాంగ్రెసుపార్టీలో అభిప్రాయభేదాలే కారణమని ప్రతిపక్షంవారి విమర్శ

కర్నూలు, సెప్టెంబర్ 30—గ్రామాధికారుల చట్టం సవరణ బిల్లుపై చర్చను ప్రస్తుతానికి విరమింప చేయాలని సభా నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు చేసిన ప్రతిపాదనను ఆంధ్ర అసెంబ్లీ నేడే మధ్యాహ్నం ఆమోదించింది

ఈ బిల్లుపై మొదటిదఫా చర్చ యిదివరకే పూర్తి చేయబడింది నేడు క్లాజువారీ చర్చ ప్రారంభం కానున్నదనగా సభా నాయకుడు ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్యగారు ప్రసంగిస్తూ ఈ బిల్లులోని కొన్ని క్లాజులకు కాంగ్రెసు పార్టీలో ప్రతిఘటన వున్నందునే చర్చను నిలిపివేసే ప్రతిపాదన జరుగుతున్నదని ఆరోపించారు చర్చను నిలిపివేయడంకంటె మొత్తం బిల్లును ఉపసంహరించుకొనడం మంచిది కాగలదని అన్నారు.

గ్రామాధికారులు ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేసినా, బాధ్యతలను సరిగా నిర్వహించక పోయినా ముందుగా సస్పెన్షన్ చేసి, ఆ తరువాత కేసు విచారణకుగాను జిల్లా కలెక్టర్లకు, ఆర్. డీ. ఓ లకు ఈ బిల్లు అధికార మిస్తున్నది సస్పెన్షన్‌పై అపీలు అవకాశం లేకుండా యిలాంటి అధికారాలు యివ్వడం తగదని కాంగ్రెసు పార్టీలో కొందరు సభ్యులు విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఈ సమస్యపై చర్చకు కాంగ్రెసు పార్టీని సమావేశ పరచాలని కోరుతూ పార్టీ నాయకునికి రిక్విజిషన్ నోటీసు యివ్వడ ప్రయత్నాలు జరిగినట్లుగా కూడా వార్తలు వచ్చిన సంగతి పాఠకులకు విదితమే.

చివరకు సభా నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ ఈ బిల్లుకు వచ్చిన కొన్ని సవరణలను పరిశీలించడానికి, యింకా వచ్చిన అనేక సూచనలను ఆలోచించ జేయడానికి ప్రభుత్వానికి కొంత వ్యవధి కావాలని అన్నారు సభ్యులు నోటీసు యిచ్చిన సవరణల నన్నింటిని ప్రభుత్వం పరిశీలించ జేయగలదని హామీ యిచ్చారు. తదనంతరం ఈ బిల్లు పరిశీలనను వదలివేసి, సభా కార్యక్రమంలోని మిగిలిన బిల్లులను చర్చించడానికి సభ వారు అంగీకరించారు.

గ్రామాధికారుల చట్టం సవరణ బిల్లుపై ఆంధ్ర అసెంబ్లీలో మంగళవారంనాడు చర్చ ప్రారంభమైనది. గ్రామాధికారులు ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేయడం, విద్యుక్త ధర్మాలను నిర్లక్ష్యం చేయడం జరిగినప్పుడు అందుకు సంబంధించిన కేసుల విచారణ జరిగే లోగానే ఆయా గ్రామాధికారులను సస్పెండు చేయడానికి జిల్లా కలెక్టర్లకు, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లకు అధికార మివ్వడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఈ బిల్లును జూలై సమావేశాలలోనే సభవారి తొలిదఫా చర్చకువచ్చింది.

దీనిపై యిప్పుడుజరిగిన చర్చలో శ్రీ యం. నాగిరెడ్డిగారు (కమ్యూనిస్టు) వెట్టి, నీరుగంటి, తలారీలకు ఈ బిల్లు వర్తించకుండా చేయాలని కోరారు. శ్రీ బి శంకరయ్యగారు బిల్లును వ్యతిరేకిస్తూ ప్రసంగించారు శ్రీ శేషాద్రిగారు, గ్రామాధికారులకు అపీలు అధికారం కూడా లేకుండా చేశారని, సమగ్రమైన గ్రామాధికారుల చట్టాన్ని తయారు చేయాలని సూచించారు. శ్రీ యస్. లక్ష్మణదాసుగారు (కాంగ్రెసు) యిది కేవలం రెవిన్యూ బోర్డుకు సహాయపడే బిల్లుమాత్రమేనని అన్నారు. గ్రామాధికారుల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించాలని, వారిలోని అసంతృప్తిని కూడా తొలగించాలని కోరారు శ్రీ దివి కొండయ్య చౌదరిగారు, సస్పెన్షన్ ఉత్తరువులపై అపీలు అధికారాలు యివ్వాలని కోరారు. ఆర్. డి. వో. లు ముందుగా గ్రామాధికారులను సస్పెండుచేసి, ఆ తరువాత దర్యాప్తు జరపడమనేది అన్యాయమని అన్నారు ఆర్. డి వో లకు యింత హెచ్చు అధికారాలు ఇవ్వడం తగదని హెచ్చరించారు శ్రీ ఆర్. బి. రామకృష్ణ రాజుగారు, గ్రామాధికారులపైన ఆరోపణలు చేసినతరువాత కదా దర్యాప్తు జరిపించేది అని ప్రశ్నించారు శ్రీ ఎ. వెంకటరామరాజుగారు, యిలాంటి బిల్లును హడావిడిగా ఆమోదించడం తగదని హెచ్చరించారు. శ్రీ పద్మనాభరాజుగారు, గ్రామాధికారులు తప్పులు చేసినప్పుడు, వారి పారంపర్య హక్కులను రదుచేయాలని, కాని, యిలాంటి బాధలకు గురిచేయడం తగదని అన్నారు. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు గ్రామాధికారుల సర్వీసు షరతులు, పూర్తి కాలాన్ని ప్రభుత్వం పనిలో వినియోగించే వారి పరిస్థితికి ఎలాంటి తేడా లేదని అన్నారు అంతటితో బిల్లుపై తొలిదఫా చర్చ మంగళవారంనాడు సమాప్తమైనది

"శ్రీ గోరేకు విధించిన శిక్ష క్రూరమైనది"

మహారాష్ట్ర కమ్యూనిస్టు నాయకుని విమర్శ

బొంబాయి, సెప్టెంబరు 30 — శ్రీ ఎన్. జి. గోరేకు పోర్చుగీసు మిలిటరీ ట్రిబ్యునల్ పదిసంవత్సరాల కఠినశిక్ష విధించడం "క్రూరము, అనాగరికము"నని మహారాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. మిరాజ్కర్ నేడు విమర్శించారు

"గోవాలో నిర్బంధించబడిన ఇతర సత్యాగ్రహులకు కూడా ఇంతటిశిక్షలేక ఇంతకంటె దారుణమైన శిక్ష విధించవచ్చు భారతదేశంలోని ప్రజాస్వామ్యిక వాదులందరూ ట్రిబ్యునల్ ప్రకటించిన శిక్షను ఖండించి శ్రీ గోరే తదితర దేశభక్తులను విడుదలచేయునట్లు ప్రభుత్వం జోక్యం కల్పించుకొనేటట్లు చెయ్యవలెనని" ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీకాకుళం గ్రామాలకు వరద

అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదనకు స్పీకర్ అసమ్మతి

కర్నూలు, సెప్టెంబర్ 30—శ్రీకాకుళం, పాలకొండ తాలూకాలలోని కొన్ని గ్రామాలు ఇటీవల వరదలో మునిగిపోయినందువల్ల ఏర్పడిన పరిస్థితిని గురించి చర్చించడానికి శ్రీ పి. నరసింహప్పారావు (నేషనలిస్ట్—పాలకొండ) గారు నేడొక అడ్జర్న్‌మెంట్ తీర్మానాన్ని ప్రతిపాదించగా దానికి స్పీకర్ అనుమతించలేదు.

పాలకొండ, శ్రీకాకుళం తాలూకాలకు చెందిన గోపాలపురం, అంపిలి, అన్నవరం, కొత్తవలస, వెంకటాపురం, ఎరకరాయపురం రామచంద్రపురం, బొద్దవలస, కొండి మున్నగు గ్రామాలకు నాగావళినది వరదలు తగిలినవని, బాధితులకు సహాయం చేయడానికి అధికారులు ప్రయత్నించనే లేదనికూడా ఈ అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదనలో పేర్కొనబడింది.

మంత్రి శ్రీ చంద్రమౌళిగారు

కర్నూలు, సెప్టెంబర్ 30 — రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు అక్టోబర్ 4 వ తేదీని కర్నూలునుంచి మద్రాసు వెడతారు. మద్రాసులో ఆయన అక్టోబర్ 5 వ తేదీని రెవిన్యూ బోర్డు సభ్యులతోను, అక్టోబర్ 6 వ తేదీని రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్-జనరల్‌తోను సమాలోచనలు జరుపుతారు.

మంత్రి శ్రీ చంద్రమౌళిగారు అక్టోబర్ 8 వ తేదీని మద్రాసునుంచి తిరుత్తణి వెడతారు ఆయన ఆదేరోజున నగరి, పుత్తూరు, నారాయణవరం, పరమాళ్ళపేట ప్రాంతాలను సందర్శించి అక్టోబర్ 9 వ తేదీని తిరుపతి వెడతారు మంత్రి శ్రీ చంద్రమౌళిగారు చిత్తూరు జిల్లాలో రాయలచెరువు కార్వేటినగరం, పల్లిపట్టు, దేవళంపేట ప్రాంతాలను సందర్శిస్తారు ఆయన తిరుపతిలో అక్టోబరు 10,11 తేదీలలో సంస్కృత విశ్వపరిషత్ మహాసభను జరుపబడుతున్న ఏర్పాట్లను గురించి స్థానిక అధికారులతోను, అనధికారులతోను, మాట్లాడుతారు. ఆయన అక్టోబరు 14 వ తేదీని పోలవరం, భద్రాచల ప్రాంతాలను అక్టోబరు 16 వ తేదీని కొవ్వూరు విజయవాడ పట్టణాలను సందర్శించి అక్టోబరు 17 వ తేదీకి తిరిగి కర్నూలు వస్తారు.

తూర్పు బెంగాలీ ప్రాంతీయ స్వపరిపాలనాధికారాన్ని కోరుతున్న విషయమై విచారణ జరపడానికి ఒక సమితి సంఘాన్ని నియమించడానికి ముస్లింలీగ్ ... నాయకుల మధ్య కరాచీలో ఒడంబడిక కుదిరిందని తాజా వార్త.

ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలు

లోక్‌సభ అంచనాల సంఘం సూచనలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 — ప్రభుత్వం ఆధ్వర్యాన వున్న జాయింటు స్టాక్ కంపెనీల వాటాధనంలో కనీసం నూటికి పాతిక వంతులు ప్రజలకు అమ్మజూపాలని లోక్ సభ అంచనాల సంఘంవారు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా వుండదగు వాటాలు, ప్రకటించగల డివిడెండులను కూడా నిర్ణయించడంద్వారా ఈ కంపెనీలలో గ్రూపులు, వ్యక్తులు అధిక ప్రాబల్యానికి అవకాశం లేకుండా చేయాలని కూడా సూచించారు

జాతీయం చేసిన పరిశ్రమలకు సంబంధించిన వ్యవహారాలను గురించి అంచనాల సంఘంవారు తమ నివేదికలో ఈ విషయాలను పేర్కొని, నేడు ఆ నివేదికను సభవారికి అందజేశారు.

ఈ కంపెనీల నిర్వహణకు డైరెక్టర్ల బోర్డులు కాక అనుభవం కలిగిన మేనేజింగ్ డైరెక్టర్లను నియమించాలని, మంత్రి వర్గ కార్యదర్శి అధికారం కింద ఆయా పరిశ్రమలు వుండాలని భావించరాదని, సలహా సంఘాలను నియమించాలని. ప్రభుత్వం పరిశ్రమల వర్గీకరణను మార్చాలని, పరిశ్రమల నిర్వహణకు ఉద్దేశించే ఉద్యోగ బృందాలను వేరుగా ఏర్పాటు చేయాలని కూడా వీరు సూచించారు, ప్రభుత్వ పరిశ్రమలు కచ్చితమైన వ్యాపారసూత్రాల ప్రకారం నిర్వహింపబడాలని కూడా కోరారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30—వార్తలు, వర్తమాన విషయాలు ప్రధానంగా ప్రకటించే విదేశపత్రికలు, సంచికలు భారతదేశంలో ఎడిషన్లు వేయకూడదని ప్రెస్ కమిషన్ సూచించిన సిఫార్సును ప్రభుత్వం సిద్ధాంతరీత్యా ఆమోదించిందని ప్రచురణ శాఖా మంత్రి డాక్టర్ కేస్కర్ నేడు లోక్ సభ ప్రశ్నోత్తర సమయంలో శ్రీ యన్. యస్. నాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు.

ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్‌కు శ్రీ పద్మనాభరాజుగారి లేఖ

కర్నూలు, సెప్టెంబర్ 30—ఆంధ్ర అసెంబ్లీలోని ప్రజా-సోషలిస్టు పార్టీని ఇకముందు ఆంధ్ర సోషలిస్టుపార్టీగా పిలవాలని కోరుతూ స్పీకర్ శ్రీ ఆర్. ఎల్. ఎన్. దొరగారికి శ్రీ కె. వి. ఎల్. పద్మనాభరాజుగారు ఒకలేఖ వ్రాసినట్లు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 — ఈశాన్య సరిహద్దు ఏజెన్సీలోని నొక్టాక్ పరిసర గ్రామాలలోని దాదాపు 2,000మంది (నగలు సాయుధులైన) నాగజాతీయులు ... సెప్టెంబర్ 25-26 వ తేదీ రాత్రి సమ్మెక్యపై, నాగజాతిపై ప్రతిదాడి జరపగా 14 మంది నాగజాతివారు మరణించినట్లు నేడిక్కడ అధికార వర్గాలకు వార్త చేరింది.

వ్యాసపీఠం

(6 వ పేజీ తరువాయి)

సంస్థలు వుపయోగించుకోవచ్చు. అందు కనువుగా కూడా వుంది.

బాలానంద సాహితీ సమితి పాఠకాలలను కళా కేంద్రములుగా నొనర్చు నుద్దేశ్యంతో ఏర్పడినట్లు వివరించారు. ఇంత శ్రమపడటానికి సంకల్పించినవారు శిశు మనస్తత్వాలను కూడా దృష్టిలోవుంచుకొని రెండవ ప్రచురణను వెలువరించగలరని ఆశిస్తాను.

ప్రాప్తిస్థానం: బాల సాహితీ సమితి, ఆరెమండ, గుంటూరుజిల్లా.

వైరాగ్య గీతాలు

రచన: శ్రీ బులుసు వెంకటేశ్వర్లు, వెల 0-8-0, ప్రాప్తిస్థానం. బి. వి. అండ్ సన్సు. రామారావుపేట, కాకినాడ.

శ్రీ కుసుమహరనాధావతారము

1, 2, 3. భాగాలు బుర్రకథ. రచన: శ్రీ గాదిరెడ్డి వెంకటసుబ్బయ్య, కరేడు, కందుకూరు తాలూకా, నెల్లూరుజిల్లా: వెల 1-10-0

గుంటూరుజిల్లా సాంఘిక విజ్ఞానం

రచన: శ్రీ మాదల వీరభద్రరావు. వెల: రు 1-0-0. జిల్లా భౌగోళిక పరిస్థితులు, చరిత్ర వ్యవసాయ సమస్యలు, నీటి వసరులు, ప్రాజెక్టులు, విద్యాప్రముఖులు—మొదలైన విషయాలను వివరించారీ గ్రంథంలో. పుస్తకాన్ని చదివితే గుంటూరు జిల్లాను గురించిన భోగట్టా దొరుకుతుంది. ప్రతి జిల్లాకు ఇలాంటి పుస్తకాలు వ్రాస్తే బాగుండును.

రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ నెం. 1 తైలము

ఆయుర్వేద ఔషధం (రిజిస్టర్డు)



చిట్లతల పోగొట్టును జ్ఞాపక శక్తి హెచ్చించును. కంటి చూపు బాగుపరచును. సుఖ నిద్ర పట్టించును.

నెరసిన వెంట్రుకలు నల్లబడును. వెంట్రుకలు రాలుట ఆపును. అన్ని ఋతువులలోను, స్త్రీ పురుషులందరికిని ఉపయోగించును.

రు. 3-8 పెద్దసీసా, రు. 2/- చిన్న సీసా. ఎల్లరోట్ల అమ్మబడును. పోస్టేజి, మరియు ప్యాకింగు ఖర్చులుకూడా పెద్దసీసాకు రు. 5-13, చిన్నసీసాకు రు. 3-13.

[illegible] రు. 1-12-0 [illegible]

శ్రీ రామతీర్థ యోగాశ్రమం

దాదర్, బొంబాయి 14. సెంట్రల్ రైల్వే. టెలిఫోన్: 62399.



ఈ నవీనమైన టూత్‌పేస్టుతో పిల్లల పళ్లను కాపాడండి

మీ పిల్లల పళ్ళు అమూల్యమైనవి: మీరు తప్పక వానికి ప్రత్యేకమైన శ్రద్ధతీసుకోవాలంటే అనుకుంటారు! అందువల్లనే మీరు ఆక్టివ్ క్లోరోఫిల్‌గల 'కోలినోస్' వాడాలి— ఈ నవీనమైన టూత్‌పేస్టుయొక్క నురుగు దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగించును. మరియు మీ యిగుళ్లను గట్టిగా, ఆరోగ్యవంతముగ ఉంచుటలో సహాయపడును.

దాని పిప్పర్‌మెంట్‌వంటి రుచి, క్రొత్త ఆకుపచ్చని రంగులుండే పిల్లలకు ఇష్టము. 'కోలినోస్'తో ఎంతో ఎక్కువ పొదుపు అగునని మీరు తెలుసుకుంటారు. ఒక పొడి బ్రష్ మీద అర అంగుళమే చాలు.

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని 'కోలినోస్' వాడుట నేడే ప్రారంభించి మీ డబ్బుకి అత్యధిక విలువను పొందండి!



OK. 1172

విశాఖజిల్లాలో ఆచార్య వినోబా పర్యటన

అక్టోబర్ 18 నుంచి

పాయకరావుపేట, సెప్టెంబర్ 26 - 28వ తేదీల్లో ఒరిస్సాలోని గోపబాబు ఆశ్రమంలో శ్రీ నారాయణ సుబ్రహ్మణ్యం, (ఆంధ్రరాష్ట్ర భూదాన సంచాలక్) శ్రీ గద్దె సన్యాసిరావు (విశాఖజిల్లా సంచాలక్). శ్రీ రొబ్బి రామమూర్తి (మాజీ శాసన సభ్యులు శ్రీకాకుళం) గారు ఆచార్య వినోబాజీతో సుమారు ఒక గంటసేపు చర్చించి దిగువ నిర్ణయాలు చేశారు.

సభలో అన్నా సాహెబ్ శ్రీ వల్లభస్వామి శ్రీ రాధాకృష్ణబజాజ్. శ్రీమతి మాలతీదేవి చౌదరి, శ్రీ గోపబాబు (ఒరిస్సా భూదాన సంచాలక్) శ్రీ సిద్ధరాజ్ డడ్డా (రాజస్థాన్) గారు పాల్గొన్నారు. వచ్చే ఏప్రిల్ మాసంలో ఆంధ్ర రాష్ట్రపు జిల్లాలలోనే అఖిల భారత సర్వోదయ సమ్మేళనం జరుపుటకు నిర్ణయించారు.

విశాఖజిల్లాలో కొద్ది మార్పులతో దిగువ రీతిగా పూజ్య వినోబాజీ పాదయాత్రను నిర్ణయించారు.

అక్టోబర్ 18 మొదలు, 19 విజయనగరం. 20 డెంకాడ. 21 భోగాపురం, 22 పోలిపల్లి, 23 భీమునిపట్నం. 24 పరదేశిపాలెం. 25 ఎండాడ. 27 వాల్తేరు (శాంతి ఆశ్రమము). 28 విశాఖపట్టణం (ప్రేమసమాజమున)ను. 28 ..., 29 పరవాడ 30 అనకాపల్లి, 31 తాళ్ళపాలెం.

నవంబరు 1వ తేదీ యలమంచిలి, 2 ఏటికొప్పాక, 3 నక్కపల్లి, 4 గుంటపల్లి, 5 పాయకరావుపేట-తుని.

అనగా నవంబరు 5వ తేదీని తూర్పు గోదావరిజిల్లా తునిలో మొదటి బహిరంగ సభలో పూజ్య వినోబాజీ ఉపన్యసిస్తారు.

ఈ కార్యక్రమము బాపేగారు స్వయంగా మ్యాపు దగ్గర పెట్టుకొని నిర్ణయించినారు.

పోలవరం తాలూకాలో భూదాన ప్రచారం

మైనవగూడెం, సెప్టెంబర్ 22—గత రాత్రి జిల్లా భూదానయజ్ఞ కార్యకర్తలు కాలినడకను శ్రీనివాసపురంనుంచి ఈ గ్రామం వచ్చారు.

రాత్రి 8 గంటలకు రామాలయంవద్ద శ్రీ పద్మనాభుని చిరంజీవులుగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీ రాయుడు గంగయ్యగారు. శ్రీ పెద్దాడ రామచంద్రరావుగారు, భూదానయాత్రగూర్చి, ఆచార్యవినోబాజీ జీవిత చరిత్ర గూర్చి, జిల్లాలో యింతవరకు జరిగిన భూదాన సేకరణ కార్యక్రమం ప్రజల గురించి ఉపన్యసించారు.

... ముందుకువచ్చి తమ శక్తికొలదీ దానం చేయుమనే హెచ్చరించగా సభలోనుంచి శ్రీ పోరూరి వెంకటరామ కోటేశ్వరంగారు (కరణం) లేచి 8 ఎకరాలు భూమి యిస్తున్నానని ప్రజల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. తరువాత ఒకరి తర్వాత ఒకరు శ్రీ దారా మల్లయ్యగారు, మైనవగూడెం 2 ఎకరాలు, శ్రీ ముద్ది వీరవెంకట సుబ్బారావుగారు 2 ఎకరాలు, శ్రీమతి శింగం దేవ నావమ్మగారు 50 సెంట్లు, బుద్దే సన్యాసిరావుగారు, వ్యర్థగూడెం 2 ఎకరాలు, శ్రీ బొమ్మిదేశ్న వీరభద్రయ్యగారు 2 ఎకరాలు, శ్రీ దారా మల్లయ్యగారు 20 రూపాయలు శ్రీ బుద్దే సన్యాసిరావుగారు 10 రూపాయలు, శ్రీ బొమ్మిదేశ్న వీరభద్రయ్యగారు 5 రూపాయలు సంపత్తి దానం ప్రకటించారు

దాన పత్రాలమీద సంతకాలు చేసి సభలో యిచ్చారు. భూదాన కార్యకర్తలకు శ్రీ పోరూరి వెంకటరామ కోటేశ్వరం ఎలిమెంటరీస్కూలు (ప్రధానోపాధ్యాయులు) గారు ఆతిథ్యమిచ్చి వారికి కావలసిన ఏర్పాట్లు చేశారు. భూదాన కార్యకర్తలు యిక్కడనుండి కాలినడకను జంగారెడ్డిగూడెం వెళ్ళారు.

శ్రీనివాసపురంలో సభ

శ్రీనివాసపురం, సెప్టెంబర్ 21—జిల్లా భూదానయజ్ఞ సమితి యాత్రాదళంవారు శ్రీ పెద్దాడ రామచంద్రరావు. శ్రీ రాయుడు గంగయ్యగార్లు కాలినడకను జంగారెడ్డిగూడెంనుండి బయలుదేరి శ్రీనివాసపురం వచ్చారు 20వ తేదీ రాత్రి శ్రీ పోలనాటి వెంకన్నగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ ఏర్పాటు చేయబడింది.

శ్రీ రాయుడు గంగయ్యగారు, పెద్దాడ రామచంద్రరావుగారు ప్రసంగించారు.

భూదానం చేయవలసినదని సభలో శ్రీ పెద్దాడ రామచంద్రరావుగారు హెచ్చరించగానే దాతలు ముందుకువచ్చి సభలో కరతాళ ధ్వనుల మధ్య శ్రీ పోలనాటి వెంకన్న నోరు 2 ఎకరాలు, శ్రీమతి కనిగొళ్ళ మహాలక్ష్మమ్మగారు 2 ఎకరాలు, శ్రీ పద్మనాభుని చిరంజీవులుగారు 10 రూపాయలు సంపత్తి దానం చేశారు

ఈ గ్రామంవారికి శ్రీ పద్మనాభుని చిరంజీవులుగారు అన్ని ఏర్పాట్లుచేసి, ఈ గ్రామం నుండి మరుదు గ్రామానికి యాత్రాదళం సాగనంపారు.

జంగారెడ్డిగూడెంలో సంబరం

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 23—నిన్న రాత్రి 8 గంటలకు రాయల్లో శ్రీ మండవెల్లి సోమయ్యగారి అధ్యక్షతను బహిరంగసభ ఏర్పాటు చేయబడింది.

సభలో జిల్లా భూదాన కార్యకర్తలు శ్రీ రాయుడు గంగయ్య, శ్రీ పెద్దాడ రామచంద్రరావుగార్లు భూదానోద్యమము గూర్చి ఆచార్య వినోబా జీవితం గూర్చి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గూర్చి మాట్లాడారు.

భూదాన కార్యకర్తలు శ్రీ బుగ్గె జోసెఫ్, రాయుడు గంగయ్య, పెద్దాడ రామచంద్రరావు. ... కాంగ్రెసు ప్రెసిడెంటు సి నారాయణరావుగార్లు ముందుకువచ్చి ... తిరిగి భూదానోద్యమం గూర్చి చెబుతూ, సాహిత్యం అమ్మినారు.

శ్రీ మండవెల్లి సోమయ్యగారు 5 ఎకరాల భూమి దానం ఇచ్చారు. భూదాన కార్యకర్తలకు పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ పద్మనాభుని వెంకటస్వామిగారు, వారి బృందం అన్ని ఏర్పాట్లుచేసి పూర్తి సహకారం యిచ్చారు.

నేటి సాయంత్రం జిల్లాబోర్డు హైస్కూలులో శ్రీ కె శ్రీ రామమూర్తిగారి అధ్యక్షత క్రింద బహిరంగ సభ జరిగింది.

సభలో శ్రీయుతులు రాయుడు గంగయ్య పెద్దాడ రామచంద్రరావు, బుగ్గె జోసెఫ్. ... జోగయ్యశాస్త్రి. సి. నారాయణరావు (బీ-కాం విద్యార్థి) గార్లు, విద్యార్థులు వారి కర్తవ్యం భూదాన ఆవశ్యకత-త్యాగం, అహింస విషయమై ప్రసంగించారు. నేటి విద్యార్థులు దేశ పునర్నిర్మాణం చేయవలసిన కర్తవ్యం గూర్చి మాట్లాడారు

శ్రీ కె. శ్రీరామమూర్తిగారి ఉపన్యాసంతో సభ ముగిసింది.

శ్రీ పర్వతం సూర్యప్రకాశరావుగారు (కరణం) 2 ఎకరాలు. శ్రీ పర్వతం కోటేశ్వరరావుగారు 1 ఎకరం భూమి దానంచేశారు. భూదాన సమితి కార్యకర్తలకు శ్రీ పద్మనాభుని వెంకటస్వామిగారు (ప్రెసిడెంటు పంచాయతీ బోర్డు), శ్రీ ఘంటా రామచంద్రరావుగారు ఆతిథ్యమిచ్చి అన్ని ఏర్పాట్లు గావించారు

యాత్రాదళంవారు యిక్కడనుంచి ముందు గ్రామాలకు కాలినడకను ప్రయాణం సాగించుకొంటూ వెళ్ళారు శ్రీ మండవల్లి సోమయ్యగారు 5 ఎకరాలభూమి యిస్తానని వాగ్దానం చేశారు.

సమత్వ సాధనకు భూదానయజ్ఞం

వినోబా కృషికి సహకరించాలని విజ్ఞప్తి

విజయవాడ సెప్టెంబరు 25—ప్రదేశ్ కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమ శాఖ కన్వీనరు శ్రీ మండలి వెంకట కృష్ణరావుగారు ఇలా వ్రాస్తున్నారు:

"పూజ్య వినోబాజీ అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఆరు నెలల పాటు ఆంధ్ర దేశంలో పర్యటించనున్నారు. చారిత్రాత్మకమైన ఈ పర్యటన జయప్రదంగా నిర్వహించవలసిన బాధ్యత కాంగ్రెసు కార్యకర్తలపై, నిర్మాణ కార్యక్రమ కార్యకర్తలపై వుంది. అహింసాయుతమైన సత్యాగ్రహ పద్ధతిని గాంధీజీ స్వరాజ్యాన్ని సాధించారు. స్వరాజ్యాన్ని సురాజ్యంగా చేసి సమానత్వం సాధించాలని వినోబాజీ భూదానయజ్ఞాన్ని నడుపుతున్నారు.

"కాంగ్రెసు లక్ష్యమైన సోషలిస్టు వ్యవస్థాపనకు భూదాన యజ్ఞం ఎంతో సహకారి కాగలదు. వినోబాజీ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరు సంపూర్ణ సహకారం మివ్వవలసి వున్నది. కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరిగి భూదానయజ్ఞం విశిష్టతను గురించి ప్రచారం చేయాలి భూదానయజ్ఞంలో ప్రతివారు పాల్గొనేటట్లు కృషి చేయాలి. గ్రామ గ్రామాన పూజ్య వినోబాకు అఖండ స్వాగత మిచ్చి ఎక్కువ మంది భూదానం యిచ్చేటట్లు ప్రయత్నించాలి. గాంధీజీ నాయకత్వాన స్వరాజ్యసాధనకు ముందడుగు వేసిన ఆంధ్ర జాతి, వినోబాజీ నాయకత్వాన సురాజ్య సాధనకు మరొక అడుగు ముందుకువేసి భూదానయజ్ఞమునకు సంపూర్ణ సహకారములు యిచ్చి జయప్రదం చేయగలందులకు కోరుతున్నాను."

మాచర్లకు మరొక రైలు

గుంటూరునుంచి వేయాలని సూచన

తుమ్మపూడి సెప్టెంబర్ 27—ఆంధ్రదేశ రైలు ప్రయాణీకుల సంఘ కార్యవర్గ సమావేశం విజయవాడ ఆఫీసులో 25వ తేదీని డాక్టర్ జంధ్యాల దక్షిణామూర్తి (వైస్-ప్రెసిడెంట్) గారి అధ్యక్షతను జరిగింది.

టిక్కెట్టు లేకుండా చేసే ప్రయాణాలను, ప్రత్యేకంగా గొలుసులాగి రైళ్లను ఆపడాన్ని అరికట్టడానికి రైల్వే అధికారులతో పూర్తిగా సహకరించవలసిందిగా ఆంధ్ర ప్రజలందరికి విజ్ఞప్తిచేశారు.

రైళ్ళలో దొంగతనాలు, ప్రయాణీకులను హానిపరచుట, పోకర్ల, ఆక్షన్ల, ... ఉపద్రవాలకు యుక్తమైన చర్యలు వెంటనే తీసుకొనవలెనని అధికారులను కోరారు

అదనపు ... రైల్వే అధికారులు ... అదనంగా లేదని ... ఇంజనుపై సరుకు చేయుటలో సదరన్ రైల్వేలోని ఆంధ్ర ప్రాంతానికి ప్రాధాన్య మివ్వగలందులకు అర్థించారు.

ఆంధ్ర ప్రాంతాలలోని ముఖ్యప్రదేశాలలో లోకల్ సబర్బన్ టిక్కెట్లు ఇచ్చుట, మూతెక్కి సేషన్‌ను ఎలక్ట్రిఫై చేయుట, మదిరిపట్టణం సేషనునుండి టోనుకు బస్సునడుపుట, ప్రాంతం పోరు నరసింహనివారి కోయుట, లింగంగుంట్ల వద్ద స్టేషను ఏర్పరుచుట, కురిచేడు స్టేషను ప్రయాణీకుల హాలు, గూడ్సుషెడ్లు పెంపుదల అవసరమని, గుంటూరునుంచి మాచర్లకు మరొక రైలువేయాలని రైల్వే అధికారులను కోరుతూ తీర్మానించారు.

అంతర్విశ్వ విద్యాలయ యువజనోత్సవం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29—"ఢిల్లీలో ఈ యేడాది కూడా అక్టోబరు 23వ తేదీనుంచి 30వ తేదీవరకూ అంతర్విశ్వ విద్యాలయ యువజనోత్సవం జరుగుతుంది ఇందుకై విదుదు ఒక లక్ష 35 వేల రూపాయలు ఖర్చయింది. ఈ యేడాది జరిగే యువజనోత్సవానికి 2 లక్షల 70 వేల రూపాయలు మంజూరు చేయబడింది."

ఈనాటి లోక్‌సభలో శ్రీ ఎమ్ ఇస్లాముద్దీన్ అడిగిన ప్రశ్నకు విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సమాధానం చెబుతూ, పై సమాచారం వెల్లడించారు.

ఇటీవల రాజమహేంద్రవరంలో పురపాలక సంఘసభ్యులు, అధ్యక్షులు శ్రీ పి. వీరభద్రరావుగారు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ గారికి, ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారికి సన్మానపత్రాలు సమర్పించినప్పటి ఫోటో

మేలైన పశువులకు బహుమతులు

బాపట్లలో జరిగిన ప్రదర్శనంలో

బాపట్ల, సెప్టెంబర్ 27—నిన్న సాయంకాలం బాపట్ల వ్యవసాయ కళాశాల "పెవెలియన్" వద్ద పశువుల, కోళ్ళ ప్రదర్శనముల బహుమతి ప్రదానసభ ఏర్పాటు చేయబడినది

సభకు బాపట్ల మున్సిపల్ చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు శ్రీమతి ప్రమీలా భగవాన్‌దాసుగారు బహుమతుల పంచిపెటారు.

జిల్లా కలెక్టర్ శ్రీ యన్. భగవాన్‌దాసుగారు మాట్లాడుతూ యిట్టి ప్రదర్శనాలు ప్రజలలో ఉత్సాహమును పెపొందించ గలవన్నారు. డాకర్ జి. వెంకటరత్నంగారు మాటలాడుచూ ఈ ప్రదర్శనములు వెటర్నరీ డిపార్టుమెంటువారికి, ప్రజలకు ఉద్యోగులకు మధ్య సన్నిహితత్వము చేకూర్చుటకు ఏర్పాట్లు చేయబడినవని, ప్రజలకు, ఉద్యోగులకు మధ్య సన్నిహితత్వము ఏర్పడి క్షీణించిపోయిన ఒంగోలు జాతి పశుగణ అభివృద్ధి చెందడం ఎంతయు సంతోషించవలసిన విషయమన్నారు. ప్రదర్శనముల సందర్భమున రైతులు చేసిన సహాయమునకు కృతజ్ఞత తెలిపారు.

శ్రీ యస్. ఎ. పి. ప్రసాద్‌గారు కోళ్ళపెంపకములోని సాధక బాధకముల గూర్చి ముచ్చటించారు

మేలైన ఆవు ప్రదర్శనానికి "ముత్యాల" రోలింగు కప్పు శ్రీ దూళిపూడి రామకోటేశ్వరరావుగారికి యివ్వబడింది. "వల్లపల్లి రోలింగు కప్పు" ఒంగోలు ఎద్దుకు కడియాల ధర్మారావుగారికి, "కాట్రగడ్డ భవానిశంకర్ కప్పు" లామ్‌ఫారం ముర్రా దున్నపోతుకు, "కాట్రగడ్డ భవానిశంకర్ కప్పు" ఒంగోలు సంతతి పాలఆవుకు, శ్రీ డి. వి. జగన్నాథరావుగారికి, "మునగాల" రోలింగు కప్పు ఒంగోలు లేగ (మగ) దూడకు శ్రీ మంతెన రామరాజుగారికి, 'మునగాల' హైఫర్ లేగదూడకు శ్రీ గోవాడ పరంధామయ్యగారికి, పొన్నూరు పంచాయతీ బోర్డు రోలింగు కప్పు ముర్రా దున్నదూడకు, బాపట్ల వ్యవసాయ కళాశాల ఫారంకు యివ్వబడినవి. పైవన్నియు రోలింగు కప్పులు

ఒంగోలుజాతి ఆబోతుకు (పెద్ద సైజు) మొదటి బహుమానము కడియాల ధర్మరాజుగారికి యివ్వబడెను. చిన్న సైజు ఆబోతుకు శ్రీ పాతూరు నారాయణరావుగారికి యివ్వబడింది. 6 పళ్ల ఎద్దుకు శ్రీ పువ్వాడ చెంగయ్యగారికి, నాల్గుపళ్ల ఒంగోలు ఎద్దుకు శ్రీ ముప్పరాజు కామయ్యగారికి, 2 పండ్ల ఒంగోలు ఎద్దుకు శ్రీ పువ్వాడ చెంగయ్యగారికి, ఆరు మాసములకు పైబడ ఆవుదూడలకు శ్రీరామినేని వెంకటచలమయ్యగారికి, ఆరుమాసములలోపు ఒంగోలు దూడకు శ్రీ మంతెన రామరాజుగారికి, ఎద్దు జతలకు వీరయ్యగారికి, ఒంగోలు ఆవుకు శ్రీ ధూళిపూడి రామకోటేశ్వరరావు, ముర్రా దున్నకు లామ్ ఫారమునకు ప్రథమ బహుమానమివ్వబడింది. ఎక్కువ పాలనిచ్చు ఆవుకు శ్రీ డి వి. జగన్నాథ రావుగారికి, డిలో ముర్రాగేదెకు పైవారికి ప్రథమ బహుమానం మొసంగబడింది.

కోళ్ళ పెంపకం విషయంలో 24 జాతుల కోళ్ళకు సరుసగా ఆరు బహుమానములు ప్రతిజాతిలోను ఏర్పాటు చేయబడింది శ్రీ ఆర్. వి. రమణ, శ్రీ టి. సూర్యారావు, శ్రీ డి. జగన్నాధబాబు గార్లకు ఎక్కువ వాటిలో బహుమానములు వచ్చినవి. శ్రీ రాజారెడ్డి గారికి మామూలు జాతి కోళ్ళకు బహుమానములు వచ్చినవి. ప్రదర్శనములో పాల్గొన్న వారి వారికి యోగ్యతా పత్రాలు యివ్వబడినవి. శ్రీ పి పాండురంగారావుగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

పిమ్మట డాకర్ కె గంగాధర రావుగారి బృందము "కమల" యను తెలుగు నాటకమును ప్రదర్శించారు. ప్రేక్షకుల నానంద పరచిరి. నాటకమునందు పాల్గొన్న వారందరి కళా కౌశలమునకు ఒక రజత పాత్ర బహూకరింపబడింది.

తుళ్ళూరు గుంటూరుజిల్లా తుళ్ళూరు హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ వేమూరి సుబ్బారావుగారు హైస్కూలు మైదానంలో ఉపాధ్యాయులను, విద్యార్థులను సమావేశపరచి 24వ తేదీని నడుపబడుతున్న శిక్షణ శిబిరం ప్రాధాన్యం గురించి చెప్పారు. 51 వ తేదీని హైస్కూలు మైదానంలో జాతీయగీతం ఆలపించారు. జాతీయజెండా ఎగురవేశారు. ఈ శిబిర కార్యక్రమంలో 200 మంది పాల్గొన్నారు.

"వెటర్నరీ డాక్టర్ల హోదా పెంచాలి"

రాష్ట్రసభ సూచన

బాపట్ల, సెప్టెంబరు 27—ఆంధ్ర రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ మహాజన సభలో క్రింది తీర్మానాలు ఆమోదించారు

ప్రత్యేక ఉద్యోగాలకు ప్రత్యేక జీతాలు వుండాలి. జాతీయ విస్తరణ ప్రణాళికల నిర్మాణకు ప్రతిజిల్లాలోను స్పెషల్ జిల్లా వెటర్నరీ ఆఫీసర్లను నియమించాలి. బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసర్లుగా వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌లను నియమించాలి. ప్రతిజిల్లాలోను పశువైద్యప్రచారశాఖ ఏర్పాటు చేయాలి. వెటర్నరీ డాక్టర్ల హోదాను, వైద్యశాఖలోని డాక్టర్ల ప్రతిపత్తితో సమానం చెయ్యాలి.

నూతన సంవత్సరానికి క్రింది కార్యవర్గం ఎన్నుకొనబడింది:

అధ్యక్షులు: డాకర్ జి నరసింహమూర్తిగారు, ఉపాధ్యక్షులు: డాకర్ సి. సాంబశివరావుగారు, కార్యదర్శి: డాకర్ వి. పాండురంగరావుగారు, సహాయ కార్యదర్శి: డాకర్ సి. ఆంజనేయులుగారు, కోశాధికారి: డాకర్ కె. వి సుబ్బారావుగారు.

కార్యవర్గ సభ్యులు: డాకర్ వి. యస్ కృష్ణ, డాక్టర్ టి భోగిరాజు, డాకర్ డి సీతారామమూర్తి, డాకర్ జి రామమోహనరావుగార్లు.

ప్రభుత్వంవారి భూములనుంచి నిరుపేదల తొలగింపు

పరిహారం మివ్వాలని శాసన సభ్యుని సూచన

మాచేరు, సెప్టెంబరు 20—కాంగ్రెసు శాసన సభ్యులు శ్రీ దాసరి పెరుమాళ్లుగారు ఇలా వ్రాస్తున్నారు:—

"అధికాహారోత్పత్తి పథకం ప్రకారం సుమారు ఆయిదారు సంవత్సరాల నుంచి భూమిలేని పేదలు, హరిజనులు ప్రభుత్వ భూమి నాక్రమించుకొని తమ రక్తమాంసాల్ని ధారపోసి, సదరు భూమిని సేద్యానికి యోగ్యంగా వుండేటట్లు చేశారు. నేడో రేపో తాను సాగుచేసిన భూమి తనకు సంక్రమిస్తుందనే ఆశ అతనిని మొదటనుంచీ ఉత్సాహపరుస్తూ వచ్చింది

"కాని, వారిని ప్రభుత్వం భూముల నుండి తొలగిపొమ్మనే ఉత్తరువులు సంగతి విని విచారిస్తూ కూలబడ్డారు. సదరు వార్త వారిలో ఆందోళన, అలజడిని కలిగిస్తున్నది"

"చెమటోడ్చి సేద్యానికి తీసుకొని వచ్చిన భూములనుండి తొలగిపొమ్మనుట పాడిగాదని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో నా నియోజక వర్గంలోని పేద ప్రజానీకం, న్యాయం కలుగజెయ్యమని నాకు అర్జీలు అందజేస్తున్నారు.

"పైన పేర్కొన్న భూముల గురించి తహసీలు రిపోర్టులు గ్రామాధికారులు ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలుస్తున్నది. కావున జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి గ్రామ కరణాలు పంపిన రిపోర్టులలోని నిజానిజాలు తెలిసికొని భూమిలేని ప్రజలకు న్యాయం కలిగించమని కోరుతున్నాను. భూములు నిజంగా ఆక్షేపణీయంగా వున్న పక్షంలో అనేక బాధలుపడి ఆర్థిక నష్టాన్ని కూడా పొందిన వారికి తగిన నష్టపరిహారాన్ని యిప్పించ గోరుచున్నాను"

తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ప్రజాపార్టీ కార్యవర్గం

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 26—తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజాపార్టీ శ్రీ చలంచర్ల గున్నేశ్వరరావుగారి అధ్యక్షతను సమావేశమై దిగువ కార్యవర్గాన్ని ఎన్నుకున్నది.

శ్రీ చలంచర్ల గున్నేశ్వరరావు (అధ్యక్షుడు), శ్రీ భోగరాజు వీర్రాజు (ఉపాధ్యక్షుడు) శ్రీ జూపూడి పురుషోత్తం (కార్యదర్శి). శ్రీ దుగిన రామచంద్రయ్య, శ్రీ కోటగిరి గోపాలరావు, శ్రీ కరి నాగేశ్వరరావుగారు మొదలగు తొమ్మిదిమంది సభ్యులు

తిరుపతిపల్లి: శ్రీ యస్ కె వి కృష్ణారావు (యం ఎల్ ఎ) గారు అధ్యక్షులుగా ఎన్నుకొనబడ్డారు శ్రీ పి. యాగ ఇంద్రయ్య (ఉపాధ్యక్షులు) శ్రీ వి సి. మల్లికార్జునరావు (కార్యదర్శి). శ్రీ కలిశపూడి పాండురంగారావు (సహాయకార్యదర్శి) శ్రీ చలంచర్ల సత్యనారాయణ (కోశాధికారి), అన్ని ఫిర్కాల నుండి సభ్యులను తీసుకొనుటకు అధ్యక్షునికి అధికార మివ్వబడింది.

శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారికి సన్మానం

సహాయ, సహకారాలకు విజ్ఞప్తి

పటమట, సెప్టెంబర్ 26—శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య సన్మానసంఘం తరఫున శ్రీ పాతూరి నాగభూషణంగారు ఇలా వ్రాస్తున్నారు:

"శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు వ్యావహారిక భాషా వ్యాకరణంతోపాటు సమగ్రమూ ప్రామాణికమూ అయిన గ్రాంథిక భాషా వ్యాకరణాన్ని కూడా తయారుచేస్తున్నారు. వ్యావహారిక భాషకు నిఘంటువులేదు. దీని ఆవశ్యకతను గుర్తించి 'జనపద మంజరి' అనే పేరుతో వ్యావహారిక భాషానిఘంటువును కూడా నిర్మించారు. మన భాషకున్న ఛందస్సు కూడా సమగ్రమైనది కాదు. సంస్కృతంనుంచి మన తెలుగులోకి తెచ్చుకొన్న వృత్తాలను విడిచిపెడితే మన తెలుగు ఛందస్సులోనే ఈనాడు మార్పులు వచ్చాయి, పరదేశభాషా సంపర్కంచేత కొన్ని కొత్తకొత్త ఛందస్సులు కూడా యీ తీవల వ్యాపించాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన ఛందోభాగాన్ని నిర్ధారించి "ఆంధ్ర ఛందము" అనేపేరుతో ఒక ఛందోగ్రంథాన్ని కూడా రచించారు. శ్రీ గోపాలకృష్ణయ్యగారు 'మానవుడు', 'ఐశ్వర్యదానం', 'మానవతి' మొదలైన కావ్యాలను రచించి విశిష్టస్థానాన్ని సంపాదించారు.

శ్రీ గోపాలకృష్ణయ్యగారు రచించిన "ప్రాచీన వాఙ్మయంలో వ్యావహారిక భాష" అనే గ్రంథం కొద్ది రోజుల్లో వెలువడబోతున్నది. వ్యావహారికభాషా వ్యాకరణం, జనపద మంజరి వగైరా గ్రంథాల అచ్చుకుకూడా ఏర్పాటు చేయవలసియున్నది. భాషా విషయంలో అనన్యమైన కృషిచేసి ఆంధ్ర సాహిత్యానికి సేవచేస్తున్న శ్రీ గోపాలకృష్ణయ్యగారిని తగురీతిని సన్మానించడం ఆంధ్ర ప్రజల విధి. శ్రీ గోపాలకృష్ణయ్యగారిని సన్మానించడానికిగాను శ్రీ వాసిరెడ్డి రామగోపాల కృష్ణమహేశ్వర ప్రసాద్‌గారి అధ్యక్షతను ఈ సంఘం యేర్పడింది. సన్మాన సంఘసభ్యులపేర్లు తర్వాత ప్రకటింపబడుతవి. ఈ సన్మాన విషయంలో ఆంధ్రులు తాము సంపూర్ణంగా సహకరించి ఉదారంగా విరాళాలిచ్చి తోడ్పడాలని ప్రార్థిస్తున్నాము. విరాళాలు 1955 అక్టోబరు నెలాఖరు లోపల పంపాలని కోరుతున్నాను.

"ఈ సన్మాన సందర్భంలో పెద్దల అభినందనలతో సన్మాన సంచిక నొకదానిని ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాము. అభిమానించి కవులు, పండితులు తమ తమ అభినందనలనుపంపి మాకు తోడుపడ వేడుచున్నాను. విరాళాలు, అభినందనలు "శ్రీ పాతూరి నాగభూషణం, కార్యదర్శి శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య సన్మానసంఘం, పటమట పోస్టు, కృష్ణాజిల్లా" చిరునామాకు పంపగోరుతాను"

మునిసిపల్ ఎన్నికల వాయిదా

ఏలూరు ప్రజాపార్టీ అధ్యక్షుని ప్రకటన

ఏలూరు, సెప్టెంబరు 27—ఏలూరు మునిసిపల్ చెయిర్మన్, ఏలూరు పట్టణ ప్రజాపార్టీ అధ్యక్షులు శ్రీ దామరాజు వెంకటరావుగారు ఇలా తెలియజేస్తున్నారు:—"మునిసిపల్ ఎన్నికలను ప్రభుత్వం వాయిదావేసినందుకు విజయవాడ ప్రజాపార్టీ విమర్శించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సందర్భంలో విమర్శకులకు ఒక విషయం జ్ఞాపకం చెయ్యడం అవసరంగా కనబడుతున్నది

"డిసెంబర్ నెలలోనే ఎన్నికలు జరపడానికి మొదట సంకల్పించబడింది కాని, అనేక మునిసిపాలిటీలు గడువు కోరినవి. వార్డుల అసమాన విభజన వగైరా అనేక విషయాలకు సంబంధించిన కొన్ని చిక్కులను తొలగించుకొనడానికిగాను మునిసిపాలిటీలు మరికొంత వ్యవధి కోరిన మీదటనే మంత్రి నాగేశ్వరరావుగారు ఎన్నికలు వాయిదా వెయ్యడానికి అంగీకరించారు"

8 లక్షల 82 వేలతో గూడూరుకు నీటి సరఫరా

ప్రభుత్వ సూచనలకు మునిసిపల్ కౌన్సిల్ ఆమోదం

గూడూరు, సెప్టెంబర్ 21—ఈ పట్టణంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం విషయమై ఆంధ్రప్రభుత్వం చేసిన సూచనలను గురించి చర్చించే నిమిత్తం గూడూరు మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చెయిర్మన్ శ్రీ వనుపులేటి వెంకటనారాయణగారి అధ్యక్షతన జరిగింది.

నీటి సరఫరా స్కీములో పట్టణంలోని వీధులలో కొళాయీలు ఎక్కువగా వేయుటకు 1540 ఇళ్ళకు కొళాయిలు ఏర్పాటు చెయ్యడానికి 8 లక్షల 82 వేల రూపాయలు ఖర్చు కాగలదు. ఇందులో నీటిని శుభ్రపరచే సదుపాయాలతో కూడిన ఒక బావి, అందుకు సంబంధించి, రిజర్వాయర్ మున్నగు వాటి నిర్వహణ ఖర్చు రు. 15 100/-లు సాలీనా కాగలదు.

ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న పై మొత్తాన్ని "లోన్‌ఫండు" నుంచి యివ్వడానికి, ఆ అప్పును నూటికి 4¼-వంతున 40 సంవత్సరాలలో, సాలీనా రు. 41,230/-లు చొప్పున తిరిగి చెల్లించవలసి వున్నది. అందుకుగాను ఒక్కొక్క ఇంటి కొళాయికి నెలకు రు 3-8-0 లు చొప్పున 1540 ఇండ్లకు వచ్చే సంవత్సరం ఆదాయం రు 64 680/-లు నుంచి ప్రభుత్వ అప్పుకు గాను చెల్లించుటకు నిర్వహణ ఖర్చులకు వుపయోగపడే లాగున ఈ పథకం తయారు చెయ్యబడింది.

ప్రభుత్వం చేసిన సూచనలకు ఆమోదం తెలుపుతూ ఈ స్కీమును వెంటనే అమలులోకి తెచ్చుటకు చర్య తీసుకోవలసిందిగా ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

మరొక తీర్మానంలో "ప్రస్తుతం మెజారిటీ వోటర్లు విద్యావిహీనులుగా వున్నందున వారు బ్యాలెటు పేపరు మీద మార్కు చేయడం అసాధ్యం కాన మామూలు పద్ధతినే రానున్న మున్సిపల్ ఎన్నికలలో వోటింగు జరుపవలసినదిగా కోరారు.

తీర్మానాన్ని టెలిగ్రాం ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. (మ. వి)

కమలాపురంలో జపాన్ వరిసాగు

వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో

కమలాపురం, సెప్టెంబర్ 26—కమలాపురం తాలూకా వ్యవసాయ శాఖ డిమాన్‌స్ట్రేటర్ సయ్యద్ ఇబ్రహీమ్ సాహెబ్, ఫీల్డుమన్ యస్. నాదర్ సాహెబ్‌ల తీవ్ర కృషి వల్ల ఈ యేడు కమలాపురం పెద్దకాల్వ, చెర్వు ఆధారం క్రింద వున్న ఆయకట్టులో చాలమందికి జపాన్ వరి పైరు సాగు పద్ధతిని రైతులు వారి వారి జమీనులలో వరి పైర్లు నాటారు.

ఇందులో ప్రముఖంగా స్థానిక పంచాయతీ బోర్డు ఉపాధ్యక్షుడు, శ్రీ జి. వి. సుబ్బారెడ్డి, అధ్యక్షుడు శ్రీ బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీ వి కొండారెడ్డిగార్లు ఎక్కువ విస్తీర్ణం జపాను వరి సాగుకు వినియోగించారు. కూలీల ప్రోత్సాహం కొరకు స్థానిక వ్యవసాయపు శాఖ డిమాన్‌స్ట్రేటరు, రైతు ప్రముఖులు కలిసి రైల్వే స్టేషన్ రోడ్డు ప్రక్క శ్రీ జి వి. సుబ్బారెడ్డిగారి జమీనులో 8 మంది గల రెండు జట్లకు పోటీపెటారు. పోటీలో "సుజానమ్మజట్టు" గెలిచింది. పైగా మామూలునాటుకు, జపానునాటుకు ఒటి తారు, రెండు జాతులలో ఏది మంచిదో నిర్ణయించడంలో కూడా పోటీపెటారు. పోటీలలో గెలుపొందినవారికి స్థానిక పంచాయతీ బోర్డు ఉపాధ్యక్షుడు శ్రీ జి వి సుబ్బారెడ్డిగారు ఇరవై రూపాయలు విలువగల వస్త్రాలు బహూకరించారు.

వ్యవసాయ శాఖ సిబ్బంది కృషిని పరిశీలించుటకై తిరుపతి నుండి శ్రీ రంగబ్రహ్మారావు నాయుడు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరు శ్రీ రామిరెడ్డిగార్లు కమలాపురం మరి ఇతర గ్రామాలు ముమ్మరముగా పర్యటించి జపాను వరిసాగు పద్ధతి వల్ల కలుగబోవు అధిక లాభాలను గురించి చెప్పారు.

SHREE HANUMAN JUTE MILLS
8, DALHOUSIE SQUARE EAST • CALCUTTA.
Phone : Bank 6853 (6 Lines) Cables : WEBMATS

ఆంధ్ర మరియు హైదరాబాద్ స్టేట్సుకు సోల్ సెల్లింగ్ ఏజంట్లు:
ఎస్సోసియేటెడ్ ట్రేడింగ్ కార్పొరేషన్
20/352 బెసెంట్ రోడ్డు, బకింగ్‌హాం పేట పోస్టు, విజయవాడ—2.
Telephone:— 429. Telegrams:— "ENDEAVOUR", Vijayawada
దక్షిణ ఇండియాకు సోల్ సెల్లింగ్ ఏజంట్లు:
గ్రహమ్సు ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్
310/311, లింగిచెట్టి వీధి, మద్రాసు.
Telephone:— 3401. Telegrams:— "GRAHAMS", Madra

కోతి మార్కు నల్ల పళ్ళపొడి
స్థాపితము 1911



హైదరాబాద్ (బ్రాంచి: సుల్తాన్ బజార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్, (దక్కన్).

డాల్మియా రిఫ్రాక్టరీలు
సిమెంటు మరియు కోటరీ కొలిములకు శ్రేష్ఠమైనవి
రూడరేట్, ఫైర్, సుపర్ హాట్ అలో తయారుచేయబడినవి
డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం తిరుచినాపల్లి
ఇండియన్ స్టోర్సు డిపార్టుమెంటు, ప్రభుత్వ మింట్లు, రైల్వేలు, మునిసిపాలిటీలు వగైరాల సప్లయిదారులు ...
Misc. 133

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
5-10-55
ఇందులో
★ కాగితం ముక్క (కథ) —శ్రీ ఎన్. వసంత్‌కుమార్
★ పదును కత్తి (కథ) —శ్రీ జయంతి శ్రీరామమూర్తి
★ దూరపు కొండలు —శ్రీ బైరాగి
★ పరివర్తన (కథ) —శ్రీమతి కోకా ఇందిరాదేవి
★ వ్యర్థ్యాసాలు (నాటిక) —శ్రీ వసంతరావు వేంకటరావుకృష్ణారావు
★ అగ్నిపర్వతాలలో సోఫా పెట్, అక్టోబరు 2 (పునర్దర్శనం)
★ దశకుమార చరిత్రం (సీరియల్) (బాల కథ)
★ విధి (నాటి కథ) —"సావేరి"
★ టెలివిజన్ లో టార్జాన్ చిత్ర నిర్మాణం (చిత్రకథ)
ఇంకా తెలుపు—నలుపు, గొలుసుకథ, నుడి-నానుడి, ఊహాగానం, పల్లెపాటలు, బాల వినోదాలు, ఫోటోలు, వగైరా.........
64 పేజీలు ★ ★ 4 అణాలు

లేఖలు

3 వ ఫారంకు ప్రయివేటు పరీక్షలు వుండవా?

అయ్యా!

పత్రికలలో ప్రభుత్వము వారిచే పాఠశాలా ప్రవేశమునకు గల కనిష్ఠ వయఃపరిమితిని గురించిన ప్రకటన చదివాను.

అందు 1956-57 సంవత్సరమునకు 3 వ ఫారం విద్యార్థులు ప్రైవేటుగా చదివి పరీక్షకు హాజరగుటకు వీలు లేదని ఉత్తర్వులుగా వినపడినవి. కాని ఈ సంవత్సరం పెక్కు మంది విద్యార్థులు మూడవ ఫారంలో చేరుటకు తర్ఫీదు పొందుచున్నారు. వీరందరి మాటేమిటి? ఒక సంవత్సరం ముందుగా ప్రకటించి వుండినచో 1955-56 లోనే రెండవ ఫారంలో చేరివుండే వారు. అట్లు ప్రభుత్వం ప్రకటించనందున మామూలుగానే మూడవ ఫారము ప్రవేశానికి తర్ఫీదు పొందుతున్నారు. కాన, విద్యార్థుల శ్రేయస్సుకోరి 1956-57 సంవత్సరానికి మూడవ ఫారంలో ప్రవేశ పరీక్షకు అనుమతి యిప్పించవలసిందిగా కోరుతున్నాను. కమిటీ రిపోర్టు కూడా జులై లోపుగా ప్రకటింపబడియుండని సంగతి గమనించ కోరుచున్నాను.

ఇట్లు

—ఆదిరాజు అమృతేశ్వరరావు.

(గుడివాడ, 26-9-55)

వరదబాధితుల కిచ్చిన అప్పుల వసూళ్లు

అయ్యా,

ఈ 1953 వ సంవత్సరం గోదావరి వరదలలో శరణ్యం గోల్పోయినవారికి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వమిచ్చిన వెయ్యిరూపాయల అప్పులో మొదటి వాయిదాగా రెండువందలరూపాయలు వెంటనే తీర్చాలని రెవిన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేయడంలో అసమంజసంలేదు కాని, పూట గడవడమే కష్టమైపోతూ కూలీ, నాలీ చేసుకొని జీవిస్తున్నవారివద్దనుంచి కొంపా గోడూ వేలం వేస్తామంటూ బెదిరించడం తగదు.

వడ్డీతో సహా తిరిగి తీర్చుకోగల ధనవంతులవద్దనుంచి కాసీతో సహా వసూలు చేయడం, మధ్యతరగతి వారికి వడ్డీ కొట్టివేసి అసలు దీర్ఘ వాయిదాలపై తీర్చుకొనే సౌకర్యం కలిగించడం, బీదవారికి ఆ అప్పును గ్రాంటుగా మార్చడం, ప్రభుత్వ ధర్మం. ఈ విషయం పరిశీలించి న్యాయం కలుగజేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

ఇట్లు,

—ఉండవల్లి శంకర కోటేశ్వరరావు

(కన్వీనర్, భారత్ సేవక్ సమాజ్ రాజమండ్రి) 23-9-55

పశ్చిమగోదావరిజిల్లా కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం

ఏలూరు, సెప్టెంబర్ 25— పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఆంధ్ర అసెంబ్లీ సభ్యులు, శ్రీ అల్లూరి బాపినీడుగారు దిగువ పేర్కొన్న వారిని పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘ కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు ప్రకటించారు.

శ్రీయుతులు: డాక్టర్ దుగ్గిరాల రాజశేఖరరావు, గుడిమెట్ల గంగరాజుగారు (వైస్ ప్రెసిడెంట్లు), మల్లారెడ్డి శేషగిరిరావుగారు (ప్రధాన కార్యదర్శి) మూలే వెంకట నారాయణ, పెనుమత్స వెంకటపతిరాజుగార్లు (సంయుక్త కార్యదర్శులు); సభ్యులు: శ్రీయుతులు జగ్గవరపు వెంకటరామిరెడ్డిగారు (చింతలపూడి), పతినాడి భయంకర వెంకట రంగాచార్యులుగారు (పోలవరం) పుడా రఘునాయకులు, జనాబ్ అహమ్మదుల్లాఖాన్‌గార్లు (కొవ్వూరు), చేకూరి వెంకటరామరాజు, మంగిన నారాయణస్వామి గార్లు (తణుకు), చింతలపాటి వి. యస్. మూర్తిరాజు యం. ఎల్. ఏ. తుమ్మలపల్లి రత్నగిరిరావుగార్లు (తాడేపల్లిగూడెం), కలిదిండి జయ నరసింహరాజు, వేగేశిన కనకదుర్గ త్యనారాయణ రాజుగార్లు (భీమవరం) త్తి వెంకటరత్నం, కామన సత్యనారాయణ గార్లు (నర్సాపురం), వీరమాచనేని వెంకట నారాయణ, వడ్లపట్ల సింహాద్రి అప్పారావు గార్లు (ఏలూరు).

ప్రత్యేక ఆహూతులు శ్రీయుతులు పరకాల శేషావతారం, డాకరు యం. రంగయ్య (ఎం. ఏ) శిష్ట్ల బ్రహ్మయ్య. (ఎం ఎల్. ఏ) సముద్రాల జగన్నాథరాజు. (ఎం. ఎల్ ఏ) దేవల్లి సత్యనారాయణమూర్తి. (ఎం. ఏ). కొమ్మారెడ్డి సూర్యనారాయణ, మెంబరుగార్లు.

గ్రంథాలయాలకు గాంధీ స్మారక సంఘం విరాళం

... సెప్టెంబర్ 25— ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణంగారు ఇలా వ్రాస్తున్నారు:—

"... బాపూజీకి సంబంధించిన పుస్తకాలను కొనడానికి ఆంధ్రరాష్ట్రంలోని గ్రంథాలయాలకు గాంధీ స్మారక నిధివారు నాదాపు పదివేల రూపాయలు విరాళ మివ్వడానికి నిర్ణయించారు.

"తాలూకా క్రింద ఒక్కొక్క గ్రంథాలయానికి ... పుస్తకాలకయ్యే మొత్తంలో ... గ్రంథాలయాలు నాలుగువంతులు, పట్టణ గ్రంథాలయాలు ... విధిగా ఒక్కొక్క గ్రామ గ్రంథాలయానికి 200 రూపాయలు, ఒక్కొక్క పట్టణ గ్రంథాలయానికి 250 రూపాయలకు మించి ఇవ్వరు.

"దీనికి సంబంధించిన యితర వివరాలు, దరఖాస్తులు కావలసినవారు, 'కార్యదర్శి, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, పటమట పోస్టు, కృష్ణాజిల్లా' చిరునామాకు వ్రాసి తెప్పించుకోవచ్చు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి అక్టోబర్ నెలాఖరు లోపల మాకు చేరునట్లు పంపాలి."



కృష్ణాజిల్లా కవుతరం వాస్తవ్యులు, విద్యాభిమానులు కీర్తిశేషులు శ్రీ కానూరు దామోదరయ్యగారి స్మారక సభ సందర్భంలో గుడివాడలో 200 సైకిళ్ళతో జరిగిన ఊరేగింపు

శ్రీ కానూరి దామోదరయ్యగారికి జోహార్లు

గుడివాడ పౌరసభలో

గుడివాడ, సెప్టెంబర్ 23— ఈ నెల 5 వ తేదీని మద్రాసులో పరమపదించిన కవుతరం వాస్తవ్యులు, విద్యాభిమాని, దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి చేయూతనిచ్చిన దేశభక్తుడు శ్రీ కానూరి దామోదరయ్యగారి స్మారకార్థం జనతా సూడియో అధినేత శ్రీ వేములపల్లి కోటేశ్వరరావుగారు గుడివాడలో మొన్న సాయంకాలం సంతాపసభ ఏర్పాటు చేశారు.

పథకపూర్వం అలంకరింపబడిన లారీపై శ్రీ దామోదరయ్యగారి చిత్రపటాన్ని ఆవిష్కరించి, బ్రహ్మాండంగా పురవీధులలో ఊరేగింపు జరిపారు.

అనంతరం గాంధీచౌక్ వద్ద బహిరంగ సభ జరుపబడినది. సభకు బౌద్ధ వాఙ్మయ బ్రహ్మ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్యగారు అధ్యక్షత వహించారు.

శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య, శ్రీ యస్. వి. యస్. ప్రసాదరావు, శ్రీ చెరుకువాడ నరసింహంపంతులు, శ్రీ దొడ్డపనేని మధుసూదనరావుగార్లు శ్రీ దామోదరయ్యగారి జీవిత విశేషాలను, విద్యాసంస్థలకు ఆయన చేసిన సేవను, దేశస్వాతంత్ర్య పోరాటములకు వారిచ్చిన చేయూతను వివరంగా తెలియజేశారు ఆయన గుణగణాలను వక్తలు ప్రస్తుతించారు

శ్రీ దామోదరయ్యగారి వయస్సు 68 సంవత్సరాలు. ఈయన విద్యా సంస్థలకు చేసిన సేవ అపారమయినది. శ్రీ కానూరు దామోదరయ్య బోర్డు హైస్కూలు స్థాపనకు 60 వేలు విరాళమిచ్చి దాని పురోభివృద్ధికి సర్వవిధాల తోడ్పడిన పూజ్యులు. ఇంకా విజయవాడ లయోలా కాలేజి, గుడివాడ కాలేజి మున్నగు అనేక విద్యా సంస్థలకు సహాయం చేశారని వక్తలు చెప్పారు.

కవుతరం గ్రామస్థుల సంతాప సభ

కవుతరం, సెప్టెంబర్ 28— కవుతరం గ్రామంలో శ్రీ జానకి జగన్నాథ భక్త సమాజ మందిరమందు నిన్న రాత్రి శ్రీ చెరుకువాడ వెంకటనరసింహం పంతులుగారి అధ్యక్షతను జరిగిన సభలో శ్రీ కానూరి దామోదరయ్యగారి మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతినిచ్చు గాక యని ప్రార్థిస్తూ, ఆయన మృతికి దురపిల్లుతున్న వారి కుటుంబానికి సానుభూతిని తెల్పుతూ తీర్మానం చేశారు.

నిరుద్యోగ నివారణకు కుటీర పరిశ్రమలు

రాజమండ్రిలో జరుగుతున్న వారోత్సవంలో ప్రబోధం

రాజమండ్రి, సెప్టెంబర్ 25— అఖిల భారత ఖాదీ కుటీర పరిశ్రమల ప్రదర్శనోత్సవాలు జరుగుతున్న శ్రీ విక్రమ హాలులో కుటీర పరిశ్రమల, చేతిపనుల వారోత్సవం నిన్న సాయంకాలం తూర్పు గోదావరి జిల్లా సెషన్సు జడ్జి శ్రీ టి. హెచ్. ఎం. సదాశివయ్యగారి అధ్యక్షతను జరిగింది.

ఈ వారోత్సవాన్ని జరపవలసిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తూ శ్రీ వి. శ్రీనివాసాచారి (సబ్-కలెక్టర్)గారు భారత ప్రభుత్వం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో గృహ పరిశ్రమలకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వబోతున్నదిగనక ప్రజలంతా ప్రభుత్వంతో సహకరించి దేశదారిద్ర్య నిర్మూలనకు పాటుబడవలసిందిగా కోరారు.

అధ్యక్షులు ఉపన్యాసంలో చేతిపనులను, కుటీర పరిశ్రమలను బాగా వృద్ధి చేసుకుంటే పోనుపోను ప్రతిప్రాంతంలోనూ అనంత వ్యాకమైన నిరుద్యోగులకు పని దొరకడమే కాకుండా వస్తువులు కళాత్మకంగా కూడా ఉండేందుకు వీలుకలుగుతుం దన్నారు.

ప్రదర్శనోత్సవాల సహాయ కార్యదర్శి శ్రీ మద్దూరి శివరామకృష్ణయ్యగారు వందన సమర్పణగావిస్తూ "బ్రిటిష్‌వారి దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులు ప్రభుత్వానికి అయిష్టమైన ఖద్దరు ధరించేవారు కాదని, ఇప్పుడు భారత ప్రభుత్వం ఖాదీ ఉద్యమాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నందున ఉద్యోగస్థులందరూ తమంతట తామే ఖద్దరు వాడకం ప్రారంభించటం చాలా ఉచితమని అన్నారు.

చోడవరం తాలూకాలో చక్కెర ఫ్యాక్టరీ

చెరకు రైతులకు ప్రాధాన్యం కల్పించాలని సూచన

చోడవరం, సెప్టెంబర్ 23— చోడవరం తాలూకా చెరకు ఉత్పత్తిదారుల సంఘ కార్యవర్గ సమావేశం, సెప్టెంబర్ 21 వ తేదీని శ్రీ కందర్ప వెంకట రామేశంగారి అధ్యక్షతన జరిగింది. ప్రస్తుతం సహకార పద్ధతిపైని ఈ తాలూకాలో ఏర్పడనున్న పంచదార ఫ్యాక్టరీ విషయంలో జరుగుతున్న వ్యవహారాలనుగూర్చి తుమ్మపాల ఫ్యాక్టరీవారు ఈ తాలూకా చెరకు తీసుకొనే విషయం గూర్చి రైతులకు అమోనియా సల్ఫేటు సరఫరాను గూర్చి చర్చించారు.

చోడవరం తాలూకా రైతుల ఆందోళన ఫలితంగా ఈ తాలూకాలో సహకారపద్ధతిపైని గాని ప్రయివేటు వ్యక్తులకు గాని ఒక పంచదార ఫ్యాక్టరీని నిర్మించుటకు ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేయనున్నందుకు అభినందిస్తూ తీర్మానం చేశారు.

సహకార పద్ధతిపైని ఫ్యాక్టరీని ఈ తాలూకాలో స్థాపించుటకు పూనుకున్న పెద్దలు అవలంబించుచున్న పద్ధతులు సామాన్య బీద రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా వున్నవని, ఫాక్టరీ ఏర్పడే సమయమునకు చుట్టుపట్ల వున్న చెరకు రైతులకు, అందరకూ, మేలు కలిగేలాగున రిజర్వు ఏరియా ఏర్పాటు చేస్తూ, చెరకు ఉత్పత్తిదారులకు, సదరు ఫ్యాక్టరీలో ప్రాధాన్యం వుండే పద్ధతులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ తీర్మానించడమైనది.

చోడవరం తాలూకాలో పంచదార ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యేవరకు ఈ తాలూకాలో నుంచి మూడవ వంతు చెరకు తీసుకొనే ఏర్పాటు చేయించవలసినదిగాను ఈ తాలూకా చెరకు రైతులకు అమోనియా సల్ఫేటు మొదలగు ఎరువులు, విరివిగా సప్లయి చేయించవలసినదిగాను కోరుతూ తీర్మానించడమైనది.

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభ

అక్టోబర్ 9 వ తేదీని

విజయవాడ, సెప్టెంబర్ 27— అక్టోబర్ 9 వ తేదీని యిక్కడ జరుగనున్న అఖిల భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ఆంధ్రశాఖ మహాసభకు నేటి వుదయం ఆహ్వానసంఘం ఏర్పాటు అయింది.

ఈ సందర్భంలో జైహింద్ టాకీస్‌లో సభ జరిగింది.

శ్రీ రాంపిళ్ళ సయ్యద్ అప్పలస్వామి గారు ఆహ్వాన సంఘం అధ్యక్షులు. శ్రీయుతులు మరుపిళ్ళ చిట్టి, వి. సూర్యయ్య, కాకాని వెంకటరత్నం అయ్యదేవర కాళేశ్వరరావు, పేట బాపయ్యగార్లు ఉపాధ్యక్షులు శ్రీ పొన్నర్ల నరసింహారావుగారు కార్యదర్శి అవసరమైనంత మంది సభ్యులుగా, కో-ఆప్టు చేసుకోడానికి ఈ కమిటీకి అధికార మివ్వబడింది.

విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్న గారు మాట్లాడుతూ ఏ పరిస్థితులలో జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటు చెయ్యవలసి వచ్చిందో తెలియజేశారు. మహాసభ పెద్ద ఎత్తున జరగాలని కోరారు.

ఖాదీ హుండీలు

పోస్టాఫీసులలో అమ్మకం

మద్రాసు, సెప్టెంబరు 29— ప్రజలలో ఖద్దరు వాడకాన్ని పెంపొందించడానికిగాను గతసంవత్సరంవలెనే యీ ఏడాదికూడా సెప్టెంబరు 8 వ తేదీనుంచి 1956 మార్చి నెలాఖరు వరకూ అన్ని పోస్టాఫీసులలోనూ ఖాదీ హుండీలు అమ్మతారని మద్రాసు పోస్టుమాస్టర్-జనరల్ యీనాడొక ప్రకటన చేశారు. రెండు రూపాయలూ, 5 రూపాయలూ, 10 రూపాయలూ, 25 రూపాయలూ, 50 రూపాయలూ, 100 రూపాయలూ—ఈ ఖరీదులుగల ఆరురకాల హుండీలు అమ్మబడతవి. ఇవి జారీ చేయబడినప్పటినుంచీ— అంటే ఆ హుండీపై గల ముద్రపైన వున్న తేదీ నుంచి ఆరు నెలలలోగా భారతదేశంలోని గుర్తింపబడిన ఏ అమ్మకం డిపోలోనైనా యీ హుండీలకు మారుగా ఖద్దరు బట్టలు తెచ్చుకోవచ్చును పోస్టాఫీసులో పెట్టిన అమ్మిన నెలనుంచి ఆరు మాసాలపాటు మాత్రమే యీ హుండీలు చెల్లుతాయి. ఒకసారి అమ్మబడిన హుండీలు తిరిగి పోస్టాఫీసులచే తీసుకోనబడవు.

నాగార్జున సాగర్ కుడి కాల్వ

ఖోస్లా కమిటీ సూచన మేరకు వెడల్పు చెయ్యాలని విజ్ఞప్తి

కురిచేడు, సెప్టెంబర్ 23— నాగార్జున సాగర్ ప్రాజెకు రైతు సంఘ సమావేశం 21వ తేదీని స్థానిక వైశ్య సంఘ భవనంలో శ్రీ చేగిరెడ్డి బాలిరెడ్డిగారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో శ్రీయుతులు గోళ్ల సుబ్బరత్నంశెట్టి, కమ్మరపల్లి గురునాథం, గట్టుపల్లి సుబ్బారావు, కాటూరి నారాయణస్వామి, ఎదనపల్లి ఇన్నయ్య, కొలిశెట్టి లక్ష్మయ్య, యర్రంశెట్టి, వెంకటేశ్వర్లు, అంజయ్య, సూరా వెంకటసుబ్బయ్య గుప్తగార్లు, మరికొందరు పాల్గొన్నారు.

సంఘ కార్యదర్శి శ్రీ రావిపాటి మహానంద చౌదరిగారు సంఘ కార్యక్రమాన్ని తెలియజేశారు అధ్యక్షులు సంఘ కార్యాచరణ విధానాలను గురించి చెప్పారు. ప్రజాబలాన్ని సమీకరించడానికి త్వరలో ఒక మహాసభ జరపాలని ఆయన సూచించారు

సంఘ సభ్యులుగా శ్రీయుతులు కోనూరి కన్నయ్య, ఎస్. మౌలా సాహెబు, పునుగుపాటి రామయ్య, నందిరెడ్డి శేషయ్య, పోతలపాడు వెంకటరెడ్డి, బలూరి రామిరెడ్డి ముక్తామల అంజనేయులు యర్రంశెట్టి వెంకటేశ్వరు కానులపాటి వెంకయ్య, జంకె రామిరెడ్డి, లింగారెడ్డి సబ్బారెడ్డి, బి రామకోటయ్య, బి వి శివయ్య, ఎద్దనపల్లి అన్నయ్య, కమ్మరపల్లి గురునాథంగార్లను కో-ఆప్ట్ చేసుకున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెకుకు కుడికాల్వ నిర్మాణం ఖోస్లా కమిటీ సూచనల ప్రకారం మార్పు చేయవలెనని కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలను కోరారు.

ఖోస్లాకమిటీ సిఫారసు చేసిన లెవెల్ ప్రకారం కూడా నీటిసాగు క్రిందకు రాని పల్నాడు, నర్సారావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, దరిశి, పొదిలి, కనిగిరి, ఉదయగిరి తాలూకాలలోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడానికి లిఫ్ ఇరిగేషన్ పనులు కలిగిస్తూ, సదరు పనులను ప్రాజెకు స్కీముతోపాటే అమలు జరపాలని సూచిస్తూ తీర్మానం చేశారు.

నవంబరు ఆఖరులో గాని, డిసెంబరు మొదటివారంలోగాని ప్రాజెకు రైతు మహాసభ పొదిలిలో జరుపుటకు తీర్మానించడమైనది. మహాసభకు డెలిగేట్లుగా జిల్లా, తాలూకా పట్టణ కాంగ్రెసుసంఘాలు, స్థానిక పంచాయతీ సహకార సంఘాలు కూడా ప్రతినిధులను పంపుటకుగాను ఆహ్వానించుటకు తీర్మానించడమైనది.

తాలూకా కమిటీలు ఏర్పాటు చేయడానికి దిగువ పేర్కొన్నవారిని తాలూకా కన్వీనర్లుగా నియమించడమైనది:

శ్రీయుతులు దనెంకుల నరసింహం (ఉదయగిరి) పునుగుపాటి రామయ్య (కనిగిరి); వందాగ్నుల వెంకటేశ్వర శర్మ (పొదిలి); రావిపాటి మహానంద (దరిశి), గోళ్ళ సుబ్బరత్నం శెట్టి (కంభం), యిక్కలి రామయ్య (మార్కాపురం); గుట్లపల్లి సుబ్బారావు (వినుకొండ); వై. ఇన్నయ్య (నర్సరావుపేట), కాపూరి వెంకయ్య (పల్నాడు) గార్లు.

చీరాలకు హాండ్‌లూమ్‌బోర్డు టెక్నికల్ అసిస్టెంటు రాక

చీరాల, సెప్టెంబర్ 24— అక్టోబరు 29 వ తేదీని ఢిల్లీలో ప్రారంభింకానున్న అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనమునకు ఆంధ్రదేశంలోని పెక్కు ప్రాంతాలనుంచి చేనేత పరిశ్రమలో నిపుణులైన వారిని ఢిల్లీకి పంపుటకుగాను పర్యటన చేస్తున్న ఆల్ ఇండియా హ్యాండ్‌లూమ్‌బోర్డు టెక్నికల్ అసిస్టెంటు శ్రీ యన్. ని గోవిందయ్యగారు నిన్న యిచ్చటికి వచ్చారు.

నిన్న, నేడు చీరాల, వేటపాలెం, జాండ్రపేట గ్రామాలలో ఆసియాలు, పట్టుపుదుల్ల జరీ అంచు చీరెలు తయారుచేస్తున్న వారితో కలిసి మాట్లాడినారు. వారిలో కొందరిని ఢిల్లీ ప్రదర్శనమునకు పంపించడానికి ఏర్పాటు చేశారు. ఆయారకాల వస్త్రాలుకూడ కొన్ని ప్రదర్శనానికి పంపడానికి ఏర్పాటు చేశారు శ్రీ గోవిందయ్యగారితోపాటు శ్రీ ఆక్కల కోటయ్యగారు, ప్రెసిడెంటు, జిల్లా చేనేత కాంగ్రెస్, శ్రీ గంజి గోటేశ్వర రావుగారు కూడా ఉండి ప్రదర్శనానికి నిపుణులైన వారిని పంపుటకు ఏర్పాటుచేశారు

ఇండియాలో రోజుకు సగటున 800 ఉత్తరాలు చిరునామాలు లేకుండా పోస్టుచేయబడుతున్నవని, కౌన్సిలులో చాలా విలువైనవి వస్తువులు కూడా వుంటున్నవని బొంబాయి సర్కిలు పోస్టుమాస్టర్ జనరల్ పూనాలో ప్రకటించారు.

విద్యుచ్ఛక్తి రేట్లు తగ్గింపు

మంత్రి శ్రీ లచ్చన్నగారికి బాపట్ల కౌన్సిల్ విజ్ఞప్తి

బాపట్ల, సెప్టెంబర్ 27— ఆంధ్ర ప్రభుత్వ విద్యుచ్ఛక్తిశాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నిన్న యిక్కడకు వచ్చిన సందర్భంలో బాపట్ల మునిసిపాలిటీవారు ఆయనకు పౌర సన్మానం చేశారు.

చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు, కమిషనర్ శ్రీ కె. సత్యనారాయణగారు స్వాగతమిచ్చారు. స్కూలు విద్యార్థులు మంత్రికి సైనికవందనం చేశారు. బ్యాండు వాద్యముతో మంత్రిని వేదికవద్దకు తీసికొని వచ్చారు. శ్రీ కోడే నాగేశ్వరరావు వ్రాసిన గాంధీజీ చిత్రపటం మంత్రికి సమర్పించబడింది. మంత్రి చిత్రకారుని నైపుణ్యమునకు సంతోషం తెలియచేశారు.

సన్మానపత్రం చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు సమర్పించారు. అందు మంచినీటి సరఫరా అనతికాలంలో ఏర్పాటు చేయించమని, బాపట్లలో ఈ సంవత్సరం నెలకొల్పబడిన పశువైద్య కళాశాలను బాపట్లలో శాశ్వతంగా వుండవలసిందని, విద్యుచ్ఛక్తి రేటు పురపాలక సంఘములకు తగ్గించాలని కోరారు.

మంత్రి సమాధానం చెబుతూ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్ర స్టేటులోని అన్ని మునిసిపాలిటీలకు మంచినీటి వసతి ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం పథకం ఏర్పాటుచేసినదని. బాపట్లకు ఏ సంవత్సరంలో ఆ వసతి కలుగగలదో పరిశీలించెదనని వీలైన తొందరలో అది లభ్యమగునట్లు చూస్తానని తెలిపారు. వెటర్నరీ కళాశాల శాశ్వతముగ ఇక్కడ వుంచే విషయం ముఖ్యమంత్రితో మాటలాడెదనన్నారు. ఆ విషయం వారు నిర్ణయించవలసినదేనని చెప్పారు.

విద్యుచ్ఛక్తి రేట్లను మునిసిపాలిటీలకు తగ్గించవలెనను సమస్య బాపట్ల మునిసిపాలిటీ ప్రథమముగ తెచ్చినదని, ఆ విషయం పరిశీలించెదనని అన్నారు.

మంత్రి సవివరముగ పొన్నూరు వెళ్లారు.

వివిధ సంస్థల సందర్శన

శ్రీ గౌతు లచ్చన్నగారు నిన్న ఉదయం యిక్కడికి వచ్చారు. ఆయన వెంట శాసన సభ్యులు శ్రీ పుట్టుంబాక శ్రీరాములు, కొల్లా రామయ్య, అనగాని భగవంతరావు. గోవాడ ఎరంధామయ్య. చింతమనేని భావయ్యచౌదరి, ఒంగోలు సబ్ కలెక్టర్ శ్రీ పి. సి. రెడ్డి గారు, పోలీసు డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ కామేశ్వరరావుగారు పర్యటనలో పాల్గొన్నారు

మంత్రి గోవాడ్యాంగ్ రైలుపేటలో పి. ఎస్. పి. నాయకులు శ్రీ వి యల్. సుందరరావు గారు వారి యింట ఆల్పాహార విందు చేశారు,

పిమ్మట శ్రీ పోటి శ్రీరాములుగారి పేర రైలుపేటలో నిర్మింప తలపెట్టబడ్డ పార్కుస్థలంలో మంత్రి మొక్కలు నాటి వనమహోత్సవము చేశారు. ఈ సందర్భమున జరిగిన బహిరంగ సభకు శ్రీ వి. యల్. సుందరరావుగారు అధ్యక్షత వహించారు. మంత్రి తన ప్రసంగంలో రైలుపేట పౌరులు పార్కు నిర్మాణానికి పూనుకుంటున్నందుకు ప్రశంసించారు.

మంత్రి పిమ్మట శ్రీ తక్కర్ బాబా ఆదిమవాసుల మగపిల్లల హాస్టలు, కమలా నెహ్రూ ఆదిమవాసుల ఆడపిల్లల హాస్టలు, కస్తూర్బా బాలికల హాస్టలు, ప్రభుత్వ బాయిస్ హాస్టలు, తిలకించారు. తదుపరి వ్యవసాయ కళాశాలలో మంత్రి గౌరవార్థం ఆంధ్రరాష్ట్ర పశు సంవర్ధక సంఘమువారు విందుచేశారు.

భోజనానంతరం మంత్రి సూపరుపురం ఎరుకులసెటిల్‌మెంటు తిలకించడానికి వెళ్లారు. సూపరుపురం నుండి తిరిగివచ్చిన తరువాత మంత్రి "బాపట్ల నర్సరీ స్కూలు" చూచారు. కార్యదర్శి శ్రీ బెండపూడి నారాయణరావు గారు మంత్రికి స్వాగతం చెప్పారు. పిమ్మట మంత్రి శ్రీ శారదా మహిళా విజ్ఞాన సమితికి వెళ్లారు. సమితి కార్యదర్శిని శ్రీమతి కర్లపూడి కమలాదేవిగారు మంత్రికి స్వాగతమిచ్చారు.

తిరువూరుకు బేసిక్ విద్యా పరిశీలక సంఘం రాక

తిరువూరు, సెప్టెంబర్ 26— బేసిక్ విద్యా పరిశీలక సంఘంవారు యిటీవల యిక్కడికి వచ్చి ఆంధ్ర మహిళా బేసిక్ శిక్షణ కేంద్రం వివిధ కార్యకలాపాలను పరిశీలించారు. తదుపరి స్థానిక ప్రభుత్వోద్యోగులు, విద్యాశాఖాధికారులు, పౌరులు, విద్యార్థుల సభ జరిగింది. సంఘం అధ్యక్షులు శ్రీ రామచంద్రన్‌గారు సంస్థయందు పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయినుల శ్రద్ధాసక్తులను ప్రశంసించారు. ఈ సంస్థకు ... వ్యవస్థాపకులలో నౌకరను శ్రీ బుచ్చిగారిని 'సర్దార్' అనుట ఎంతయు సమంజసమన్నారు.

డాక్టర్ అన్సారీగారు యిచ్చట నడుపబడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సర్దార్ రాజుగారిని గాంధి గ్రామ్‌ను సందర్శించవలసిందిగా ఆయన సలహాయిచ్చారు.

డాక్టర్ యం. డి. పాల్‌గారు మాట్లాడుతూ, తాను 1951 లో యిచ్చటికి వచ్చినపుడు పాఠశాల నిర్వాహకులతోను, సర్దార్ రాజుగారితోను చర్చించిన విషయాలు నేడు సఫలీకృతం కావడం సంతోషదాయకమన్నారు.

సంఘ కార్యదర్శి శ్రీ కోనుగారు యిచ్చట చేయబడుతున్న పనికి హర్షం ప్రకటించారు.

"కార్యనిర్వాహకులు నిష్కపటమైన కార్యదీక్ష కలిగి ఉత్సాహ పూరితులగుటచేత ఈ సంస్థ సరియైన పద్ధతులపై అభివృద్ధి చెందగలదని నమ్ముతున్నాను" అని సభ్యులు ప్రశంసించారు.

కనుపూరు, కావలి కాల్వల నిర్మాణం

అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి వివరణ

కర్నూలు, సెప్టెంబర్ 30— ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో కావలి, కనుపూరు కాల్వల నిర్మాణం గురించి ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ఈ విషయమై ప్లానింగ్ కమిషన్‌తో ప్రభుత్వం సంప్రదిస్తున్నదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ ఎన్. వేమయ్యగారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఈ రెండు కాల్వల నిర్మాణాన్ని వెంటనే ప్రభుత్వం ప్రారంభించగలదో. లేదో తెలియజేయాలని శ్రీ పి. సుబ్బారాయుడు, శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి, శ్రీ వి. కోదండరామరెడ్డి గార్లు గట్టిగా కోరగా, నందికొండ, సోమశిల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులు నిర్మింపబడినప్పుడు ఈ రెండు కాల్వలకు నీరు సరఫరా కాగలదని, నందికొండ నిర్మాణానికి కేటాయించబడిన సొమ్ములో నుంచి ఈ రెండు కాల్వల నిర్మాణానికి కాగల ఖర్చు కింద కూడా సొమ్మును తీసుకొనవలసి వుందని. ఈ కాల్వలు రెండింటిని త్రవ్వడానికి వెంటనే ప్రారంభిస్తే నందికొండ ప్రాజెకు నిర్మాణం ఆలస్యం కావచ్చునని, అయినా, ప్లానింగ్ కమిషన్‌కు అభ్యంతరం లేకపోతే కనుపూరు, కావలి కాల్వల నిర్మాణాన్ని కూడా ప్రారంభించగలదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు వివరించారు.

ఆ రెండు కాల్వలకు నీరు సప్లయి చెయ్యబడగలదని, అందుచేత ఈ విషయమై ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఆయన అన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెకు నిర్మాణాన్ని దశలవారీగా పూర్తిచేయడాన్ని గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ నాగార్జున సాగర్ ప్రాజెకు నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయడాన్ని ప్లానింగ్ కమిషన్ వారు కోరుతున్నారని, కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచెయ్యగలిగితే కేంద్రం నుంచి మరికొంత సొమ్మును పొందడానికి అవకాశాలు కలవని, ప్రాజెకు నిర్మాణం పూర్తి కావడానికి పదేళ్ళ వరకు ఆగవలసిన అవసరం లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు ప్రకటించారు.

మద్రాసు, సెప్టెంబరు 29— ప్రాథమిక విద్యా పరిశీలక సంఘంవారు అక్టోబర్ 2 వ తేదీని ప్రభుత్వానికి తమ నివేదికను అందజేస్తారని నేడు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో విద్యామంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు చెప్పారు.

శ్రీ జి. కృష్ణమూర్తిగారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మిషనరీ విద్యాలయాల నిర్వహణ విషయమై ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్ నిర్వహణాధికారులకు ఉత్తరువు లివ్వబడలేదని మంత్రి తెలిపారు

"రామమోహనరాయ్ నవయుగ ప్రవక్త"

రాజమహేంద్రవరం సభలో ప్రసంగాలు

రాజమండ్రి, సెప్టెంబర్ 28— నవయుగ ప్రవక్త రాజర్షి రామమోహనరాయ్ వర్ధంత్యుత్సవం వీరేశలింగం తోటలో హితకారిణి సమాజం ఆధ్వర్యాన నిన్న జరుపబడింది.

ఈ సందర్భంలో శ్రీ ముత్తంగి జగ్గారావు గారు ప్రార్థన చేశారు. శ్రీయుతులు దొండాల రామయ్య నాయుడు, తెలికచెర్ల కృష్ణమూర్తి గార్లు రామమోహనరాయ్ 'రాజర్షి', "నవయుగ ప్రవక్త" బిరుదులకు ఏ విధంగా అర్హుడో నిరూపిస్తూ ప్రసంగించారు.

హితకారిణీ సమాజ కార్యదర్శి శ్రీ యానంరెడ్డి వెంకట్రావు గారు వందన సమర్పణ చేశారు.

బాపట్లలో సభ

బాపట్ల, సెప్టెంబర్ 28— శ్రీ రాజర్షి రామమోహనరాయ్ 122వ వార్షికోత్సవం వ్యవసాయ కళాశాల ఆవరణలో జరుపబడింది బాపట్ల మునిసిపల్ చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు సభకు అధ్యక్షత వహించారు.

జిల్లా విద్యాధికారి శ్రీ ఆర్. యం. రెడ్డి గారు సభను ప్రారంభించారు.

రాజా రామమోహన్‌రాయ్ మెకాలే సమకాలికుడని. ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఆయన చాల కృషి చేశారని చెప్పారు.

ఆధునిక భారతావనిలో ఉద్భవించిన పెద్దలకు ఆ మహనీయుడు మార్గదర్శకుడైనాడన్నారు.

అధ్యక్షులు తమ ప్రసంగంలో రాజారామమోహనరాయ్‌కి భారత దేశచరిత్రలో ప్రత్యేక స్థానం కలదన్నారు.

శ్రీ సరస్వతీ మెమోరియల్ గరల్స్ హైస్కూలు కరస్పాండెంటు శ్రీమతి భీమరాజు వరలక్ష్మిగారు రాజారామమోహనరాయ్ జీవిత విశేషాలను గూర్చి ముచ్చటించారు

శ్రీ కె. రామశాస్త్రిగారు రాజారామమోహనరాయ్ బహుముఖ ప్రజ్ఞను గూర్చి ప్రసంగించారు. ఆయన సాధించిన బ్రహ్మసమాజ ఆదర్శాలను తెలియజేశారు.

రేడియో

(అక్టోబర్ 3. సోమవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు ఎ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 (రి); సాయంత్రం 5-30 ద్వారం భావనారాయణరావు (గా); 6-0 సంగీతశిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేమిటి: పాట; నిత్యజీవితంలో సామెతలు—ప్రసంగం, ప్రకటనలు. ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—గోష్ఠిగానం; 7-30 (రి); 7-45 తెలుగునాట పర్వతదుర్గాలు; కొండవీటిదుర్గము—ప్రసంగం; 8-0 అతిథి: నాటిక — రచన: బెల్లంకొండ రామదాస్; 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 సునర్ల చిన్నలక్ష్మీనరసింహశాస్త్రి (వ); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ|| 6-30 స్వాగతం; 7-30 (రి); టి. ఎస్ రాజలక్ష్మి (గా); 8-0 విలయవిద్వాంసుడు (వీ); మధ్యాహ్నం 12-30 ఎస్. రాజం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 (స్టూ. రి); 6-0 సంగీత పాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 వి. వి. రామన్; 7-0 (స్టూ. రి); 7-50 (రి); 8-0 తాళవాద్యకచేరీ (తిరుచ్చినుండి రిలే); 8-30 శ్రీరంగం ఆర్. కణ్ణన్; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ|| 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విలయ విద్వాంసుడు (క్లా); 2-15 మదుర ఎస్. వి. అచ్యుతన్ (వ); 4-0 ఆర్. కృష్ణన్, సాయంత్రం 6-0 (ఆం. వా) — స్థానిక ప్రకటనలు; వాతావరణం; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (సూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 జంత్రసమ్మేళనం; 8-0 అతిథి: నాటిక—రచన: బెల్లంకొండ రామదాసు (విజయవాడనుండి రిలే); 9-0 (ఆం. వా); 9-15 ఆర్. పిచ్చుమణి (వీ). కోయంబత్తూర్ ఎన్. రామస్వామి (మృ); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ|| 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె వా); 7-15 హెచ్. ఎన్. గురురాజాచార్; 7-45 హసేన్ ఆలీ (గీ); 8-0 (ఆం. హిం. వా); 8-30 వి. వి. ... (ఖయాల్, దృపద్); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

5-30 గీతాలు; 5-45 (రి); 6-0 వి. కుప్పుస్వామి (వ); 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ — శ్యమంతకమణి: పురాణపఠనము — భాగవతపఠనము: 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—సంస్కృత నాటకకథలు: మృచ్ఛకటిక — ప్రసంగం: వార్తలు అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం; 8-0 హిందీపత్రికా రచన్: ఉద్యంత్ మార్తాండ్ యుగ్ — ప్రసంగం (హిం); 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు (హిం); 8-20 వి. వి. పెతకెకర్; 8-35 సుభాన్ ఖాన్ (తబ్లా); 8-50 హొసేన్ ఆలీ (వ); 9-0 (ఆం. ఉ. వా); 9-45 సుభాన్‌ఖాన్ (తబ్లా); 10-0 వి. వి. వతంకర్; 10-30 ప్రసార సమాప్తి.

క్రీడా లోకం

వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు ప్రపంచ రికార్డుల స్థాపన

రష్యనులచే

మాస్కో, సెప్టెంబర్ 30— ఇద్దరు సోవియెట్ వెయిట్ లిఫరీలు రెండు ప్రపంచ రికార్డులను అధిగమించినట్లు సోవియెట్ వార్తా సంస్థ "టాస్" ప్రకటించింది.

రికార్డుల వివరమిది:

మిడిల్ వెయిట్-ప్రెస్, రొగానోవ్-స్నాచ్ 133 కిలోగ్రాములు (దాదాపు 293¼ పౌన్లు)

లైట్ వెయిట్—ఎవ్ నికిటిన్-ప్రెస్ 120.5 కిలోగ్రాములు (దాదాపు 265½ పౌనులు).

ఆంధ్రపై బొంబాయి గెలుపు

అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ పోటీలలో

హైదరాబాద్, సెప్టెంబర్ 30— నేడిక్కడ దక్షిణ మండలం అంతర్విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంటులో బొంబాయి ఆంధ్రను ఒకే ఒక గోలుతో ఓడించి ఫైనలుకువచ్చింది

అక్టోబర్ రెండవ తేదీన ఉస్మానియా (ఛాంపియనులు) బొంబాయిలకు ఫైనలు పోటీ జరుగుతుంది.

నేడు బొంబాయి విజయం ఎవ్వరినీ విస్మయపరచలేదు. వారి ఫార్వర్డులు రక్షణ శ్రేణిలోనివారు అద్భుత ప్రావీణ్యం ప్రదర్శించారు. చిన్న మద్రాసును చిత్తుచిత్తుగా ఓడించిన ఆంధ్రులు నేడు ఎందుచేతనో చప్పబడ్డారు. పతేమైదానం (ఆటసలం) వర్షంవల్ల బాగా తడిసి పీటమడుగుల మయం కావడం తెలుగువారికి కొంత ఇబ్బంది కలిగించిన మాట నిజం, బొంబాయివారు ఇట్టి ఆట స్థలానికి అలవాటుపడినవారు కావడంచేత ఏమీ ఇబ్బందిపడలేదు. నేటి పోటీలో పాల్గొన్న ఆటగాళ్ళ పేర్ల వివరమిది:

బొంబాయి: నారాయణ్; కొటిన్‌హో సుబ్రమణ్యం; బిగిండా (కెప్టెను). వక్కాల్, మార్టిన్స్; మాస్కెరెన్హాస్, పెరీరా, గొడేకార్, బాల్డెన్, ఫిర్నాండెజ్

ఆంధ్ర: కె వెంకటావు; కె శ్రీరాములు. డి. అప్పలరెడ్డి, పోశిరెడ్డి, వరహాలు, జి. రాధాకృష్ణ, ఆ..డు జోసెఫ్, కె ... (కెప్టెను), జాకబ్ ఏ

సెల్వరాజ్‌కు తిరిగి ఛాంపియన్ షిప్

దక్షిణ భారత బిలియార్డ్స్ పోటీలలో విజయం

మద్రాసు, అక్టోబర్ 1— నిన్న సాయంకాలం చెన్నపురి ఆంధ్ర మహాసభలో జరిగిన దక్షిణభారత ఎమెచూర్ బిలియార్డ్స్ ఛాంపియన్‌షిప్ అంతిమ పోటీలో శ్రీ టి. ఏ. సెల్వరాజ్ (బెంగుళూరు) మిస్టర్ ఇ జమాల్ మహమ్మదీను (మద్రాసు) 3093-1671 పాయింట్లతో ఓడించారు.

శ్రీ సెల్వరాజ్ వరుసగా మూడు సంవత్సరాల నుంచి ఈ ఛాంపియన్‌షిప్ సాధిస్తున్నారు.

తూర్పు ఆసియాపై "జెనీవా సభ"

తన సూచనపై నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29— తూర్పు ఆసియా సమస్యలపై "జెనీవాసభ" పోలినసభ ఎప్పుడు జరుగగలదో తనకు తెలియదని భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్‌సభలో శ్రీ హెచ్. వి. కామత్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పేర్కొన్నారు.

మున్ముందు సముచితమైన సమయంలో తూర్పు ఆసియా సమస్యలలో కొన్నింటిపై చర్చజరపడం నిమిత్తం "జెనీవా సభ" పోలిన సభ ఏర్పాటు చేయడం వాంఛనీయమని మునుపు తాను కొంతకాలం క్రితం సూచించి వున్నానని పండిట్ నెహ్రూ అన్నారు:

"ఇటువంటి సభ ఇప్పుడు జరపడంవల్ల కాని, అనతికాలంలో జరపడంవల్ల కాని ప్రయోజనం వుండదని భావిస్తున్నాను" అని కూడా పేర్కొన్నారు.

శ్రీ కామత్: అటువంటి మహాసభ జరిగినప్పుడు ఎటువంటి సమస్యలు చర్చించాలి?

పండిట్ నెహ్రూ: నాకు తెలియదు. మహాసభ జరిగే అవకాశం ఏర్పడినప్పుడు ఈ విషయం ఆలోచించవచ్చు. సభలో చర్చించవలసిన సమస్యలు చాలా వున్నమాట నిజం. ప్రతి సమస్యను చర్చకు తీసుకొని చిక్కుల్లో ఎవరు కంటె ఒకదానికి మరొకదానికి పోలికవున్న సమస్యలను పరిష్కరించ యత్నించడం మంచిది."

సూడాన్‌లోని బ్రిటిష్, ఈజిప్షియన్ సేనలు

నవంబర్ 12 నాటికి పూర్తిగా ఉపసంహరణ

ఖార్టూమ్, సెప్టెంబర్ 29— సూడాన్‌లోని బ్రిటిష్, ఈజిప్షియన్ సైనికుల ఉపసంహరణ నవంబర్ 12 వ తేదీనాటికి పూర్తికాగలదని నేడు ఇక్కడ వెల్లడించబడింది.

ఆ తేదీకి పిమ్మట దేశంలో శాంతి రక్షణ బాధ్యతను సూడానీస్ ప్రభుత్వమే వహించవలసివుంటుంది.

ఈజిప్షియన్, బ్రిటిష్ బలాలను ఏక కాలంలో సూడాన్ నుంచి ఉపసంహరించుకొనడం విషయమై తీసుకోదగు చర్యలు ఖార్టూమ్‌లోని ఈజిప్షియన్ సైనిక ప్రధాన కార్యాలయంలో ఇటీవలనే నిర్ణయించబడ్డాయి

అక్టోబర్ 11వ తేదీని ఒక బ్రిటిష్ పటాలం సూడాన్ రేవునుంచి సైప్రసుకు బయలుదేరి వెడుతుంది. ఇక సైన్యానికి చెందిన సాధన సంపత్తిని సూడానీసుకు అప్పగించే నిమిత్తం కొలదిమంది సైనికోద్యోగులు, సైనికులు మాత్రమే మిగిలివుంటారు.

ఆయుధ విసర్జనపై జనరల్ అసెంబ్లీ చర్చ

రష్యా సూచనకు సారథ్య సంఘం ఆమోదం

న్యూయార్క్, సెప్టెంబర్ 29— అంతర్జాతీయ ఉద్రిక్తతను మరింతగా తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలను గురించి, ఆయుధ విసర్జనకు అగ్రరాజ్య చతుష్టయం ప్రతిపాదించిన ప్రణాళికలను గురించి మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చర్చించాలని సోవియెట్ రష్యా చేసిన ప్రతిపాదనను నేడు సమితి సారథ్య సంఘం ఏకగ్రీవంగా ఆమోదించింది.

అమెరికా ప్రతిపాదించిన ఆయుధ విసర్జన ప్రణాళిక ప్రకారం స్వదేశాలలోనివే కాక విదేశాలలోని సైనిక స్థావరాలు కూడా తనిఖీ చేయబడవలసివుంటుందని అమెరికా రష్యాకు వివరించినట్లు నేడిక్కడి అమెరికన్ ప్రచురణశాఖ ప్రకటించింది.

ఆయుధ విసర్జనపై మిత్రరాజ్యసమితి నియమించిన ఉపసంఘం నేడు సమావేశం పూర్తిచేసిన పిమ్మట ప్రకటన చెయ్యబడింది. నేటి ఉపసంఘ సమావేశం కూడా జనాంతికంగానే జరిగింది.

ఏదో ఒక రూపంలో రక్షణ వ్యవస్థను రష్యా ఆమోదిస్తే అప్పుడీ సమస్య పరిష్కారం సులభతరమైపోయి, జెనీవా సమావేశపు సామరస్య ధోరణి వాస్తవంగా కార్యరూపం పొందగలదని ఆయన వివరించారు.

సైప్రస్ సమస్యను గురించి ప్రస్తావించి సైప్రస్‌లో రాజ్యాంగ సంస్కరణలను ప్రకటించంగా, పట్టుదలతో బ్రిటన్ అమలుజరపగలదనీ, ఈ సమస్యను అదితన మిత్రరాజ్యాలు గ్రీసు, టర్కీలతో కలిసి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనగోరుతున్నదనీ మిస్టర్ మాక్మిలన్ స్పష్టం చేశారు.

మిసర్ పినే ప్రసంగం

ఫ్రెంచి విదేశాంగ మంత్రి మిసర్ పినే ప్రసంగిస్తూ వచ్చే నెలలో జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం జయప్రదం గావించడానికి తాము పట్టుదలతో కృషి చేయగలమని ప్రకటించారు.

జర్మనీ ఆయుధ పునర్ధారణపై లోగడ పారిస్‌లో జరిగిన ఒడంబడికలు యూరప్ సమైక్య సాధనకు గట్టి పునాదులని, ఫ్రాన్సు, జర్మనీల మధ్య సామరస్యానికి నిదర్శనములనీ. ఈ ఒడంబడికలు, అట్లాంటిక్ రాజ్యాల రక్షణ వ్యవస్థ కలిసి యూరప్‌కు సమంగా రక్షణ నివ్వగలవనీ ఆయన పేర్కొన్నారు.

ఇటలీ మున్నగు దేశాలకు సమితిలో సభ్యత్వ మివ్వబడాలని విజ్ఞప్తి చేశారు.

సమైక్య జర్మనీపట్ల రష్యా భయ సందేహాలు

పాశ్చాత్య రాజ్యాల హామీ

న్యూయార్క్, సెప్టెంబర్ 30— పునస్సమైక్యం గావించబడిన జర్మనీనుంచి ఏటి ప్రమాదాన్ని రానివ్వబోమని రష్యాకు హామీ ఇస్తూ వచ్చే నెల జెనీవా సమావేశంలో పాశ్చాత్య రాజ్యాలు సమర్పించనున్న ప్రతిపాదనలు రష్యాకు సంతృప్తికరంగా లేకపోతే వాటికి రష్యా సూచించగల సవరణలను గాని, మార్పులను గాని పాశ్చాత్యరాజ్యాలు సంతోషపూర్వకంగా పరిశీలించగలవని బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ హెరాల్ మాక్మిలన్ నేడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రకటించారు.

యూరోపియన్ రక్షణ ప్రణాళికలో భాగంగా జర్మనీని పునస్సమైక్యం గావించడం ఒక చిన్న ప్రశ్నకు సమాధానంపై ఆధారపడి వున్నదనీ, "స్వేచ్ఛాయుతమైన ఎన్నికల ద్వారా జర్మనీ ఏకీకరణను సాధించడం పట్ల సోవియెట్ ప్రభుత్వం ఎందుకు ప్రతికూలాన్ని ప్రదర్శిస్తున్నది?" అనేదే ఆ ప్రశ్న అనీ ఆయన పేర్కొన్నారు.

ఉత్తర అట్లాంటిక్ రాజ్యాల రక్షణ వ్యవస్థలో సభ్యత్వం గల రాజ్యంగా జర్మనీని పునస్సమైక్యం గావించడంవల్ల ఏటి ప్రమాదం సంభవించకుండా సోవియెట్ యూనియన్‌కు రక్షణలను, స్పష్టమైన హామీలను ఇచ్చినట్లు ప్రపంచంచేత పరిగణించబడగల ప్రణాళికలను సమర్పించగలమనే ధీమా పాశ్చాత్య రాజ్యాలకు పూర్తిగా కలదని కూడా ఆయన అన్నారు.

ఇండొనీసియా ఎన్నికల ఫలితాలు

రాజధానిలో కమ్యూనిస్టులకంటె ముస్లింలకే ఎక్కువ స్థానాలు లభిస్తున్న సూచన

జకార్తా, సెప్టెంబర్ 30— ఇండొనీసియాలో నిన్న తొలిసారిగా జరిగిన జనరల్ ఎన్నికలలో జకార్తాలో ముస్లింలకే ఎక్కువ సీట్లు వస్తున్నవనీ, కమ్యూనిస్టులకు ఆదిలో అనుకొన్నన్ని స్థానాలు రావడంలేదనీ నేడు అనధికార రీత్యా తెలిసిన ఫలితాలు తెల్పుతున్నవి.

రాజధానిలోని సుమారు సగం పోలింగ్ సెక్షన్‌లలో వివిధ పక్షాల అభ్యర్థులకు వోట్లు ఈ క్రిందివిధంగా వచ్చినట్లు అనధికార రీత్యా తెలుస్తున్నది. మస్జూమీ (ముస్లిం) పార్టీ: 9 22,000; నేషనలిస్టు పార్టీ: 68,000; కమ్యూనిస్టు పార్టీ: 47,000; నాదతౌల్ ఉలామా (కన్సర్వేటివ్ ముస్లిం) పార్టీ: 41,000; సోషలిస్టు పార్టీ: 14,000 మరొక ముస్లిం వర్గం: 11,000.

ఈ జనరల్ ఎన్నికలలో మొత్తం 68 రాజకీయ పక్షాలు పాల్గొన్నవి. మొత్తం నాలుగుకోట్ల మంది వోటర్లలోను రెండుకోట్ల మంది వోటింగులో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.

మసుజూమీ పార్టీకే మెజారిటీ తథ్యమట

జకార్తా, సెప్టెంబర్ 29-ఇండొనీసియాలో జరుగుతున్న తొలి జనరల్ ఎన్నికలలో వోట్లు వేయడానికి లక్షలాదిగా ప్రజలు స్థిరపడడంతో వోట్లు వేసే ఆరు గంటల కాలపరిమితి పెక్కు పోలింగ్ కేంద్రాలలో పొడిగించబడింది.

20 లక్షలకు పైగా వోట్లు పోలింగ్ కావచ్చునని ప్రభుత్వోద్యోగులు, పాశ్చాత్య పరిశీలకులు జోస్యం చెబుతున్నారు.

ఈ ఎన్నికలు మస్జూమీ (ముస్లిమ్) పార్టీకే ఎక్కువ వోట్లు రాగలవనుకొంటున్నారు.

ప్రెసిడెంట్ సోకర్నో జకార్తాలోని తన ప్రాసాదం నుంచి అరమైలు దూరంలోని పోలింగ్ కేంద్రానికి నడిచివెళ్ళి ఏడు గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌కోసం నిరీక్షిస్తున్న వోటరుల క్యూలో నిలబడగా వారు ముందుకువెళ్ళి మొదటి వోటును వేయవలసినదిగా ఆహ్వానించారు.

నగరంలో ఎక్కడా అల్లరులు జరగలేదు. కాని ఒక పోలీసు చేతిలోని రైఫుల్ ప్రమాదవశాత్తు ప్రేలడంతో ఒక వోటరు మరణించాడు.

ఆలివర్ పూలేకు టోరీ పార్టీ అధ్యక్షపదవి

లండన్, సెప్టెంబర్ 30— కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్‌గా మిస్టర్ ఆలివర్ పూలే (44) లార్డ్ వూల్టన్ స్థానే నియమించబడినట్లు నేడు అధికారరీత్యా ప్రకటించబడింది. మిస్టర్ పూలే లోగడ పార్లమెంటు సభ్యుడు. నవంబరులో చైర్మన్ పదవి స్వీకరిస్తాడు.

లార్డ్ వూల్టన్ (71) గత జూన్‌లో చైర్మన్ పదవినుంచి విరమించాడు. 1946 నుంచి మూడుసార్లు జరిగిన జనరల్ ఎన్నికలలో ఈయన తన పార్టీకి ప్రశంసనీయంగా సారథ్యం వహించాడు.

రాజకీయాలలో భారతస్త్రీల ముందంజ

శ్రీమతి విజయలక్ష్మి వివరణ

లండన్, సెప్టెంబర్ 29— రాజకీయాలలో ఇండియాలో పాల్గొంటున్నంత మంది స్త్రీలు ప్రపంచంలో మరే దేశంలోను పాల్గొనడం లేదని బ్రిటన్‌లోని ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ నేడిక్కడ మహిళామణుల విందులో ప్రసంగిస్తూ పేర్కొన్నది.

ఆమె ఇంకా ఇలా అన్నది:

"మహిళలు తమకు గల వనరులనుబట్టి నాయకత్వం నెరపడానికి గల సుగుణ గణాలను వినియోగించి ఇతోధికంగా అంతర్జాతీయ వ్యవహారాలలో పాల్గొనాలి, మనం కూడా స్వంత అభిప్రాయాలు, కోరికలు వున్న వ్యక్తులుగా మనబుద్ధిని వినియోగించి ప్రపంచ భవితవ్యాన్ని రూపొందించడంలో యథోచిత పాత్రను నిర్వహించే అవకాశాన్ని సంపాదించుకోవాలి."

కమ్యూనిస్టులతో చర్చలకు మలయా కొత్త ప్రధాని సంసిద్ధత

కౌలాలంపూర్, సెప్టెంబర్ 29— మలయాలో పోరాటానికి స్వస్తిచెప్పే నిమిత్తం కమ్యూనిస్టులతో సంప్రతింపులు జరపడానికి తాను సంసిద్ధంగా వున్నట్లు మలయా కొత్త ప్రధాని నేడిక్కడ ప్రకటించారు.

శాంతి సంభాషణలను సమ్మతించవలసిందిగా కోరుతూ మలయన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్రసంఘం వ్రాసిన లేఖలు ప్రధాని టి. ఏ. రహ్మాన్‌కు అందాయి.

ఈ లేఖలను గురించి తాను హైకమిషనర్ సర్ డోనాల్డ్ మెక్‌గిల్లివరేతోను, జనరల్ సర్ జియాఫ్రే బోర్నేతోను చర్చించానని ఆయన వివరం చేశారు.

తనను కలుసుకో గోరికే మలయన్ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి చిన్ పెంగ్ ఎక్కడ సమావేశం కావాలో తెల్పుతూ

(మిగత 8 వ కాలంలో)

వరదల నివారణకు ప్రభుత్వం కృషి

లోక్‌సభలో ప్రశంస

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29— వరదల నివారణకు ఇండియాప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ కాంగ్రెసుసభ్యుడు శ్రీ ఎస్. ఎన్. దాస్ తెచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ నేడు ఆమోదించింది. ప్లానింగ్ మంత్రి శ్రీ నందా ముందుగా చర్చను ప్రారంభిస్తూ ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద వరదల నివారణ పథకాలకు 117 కోట్లరూపాయలను ఖర్చుచేయదలుస్తున్నట్లు చెబుతూ, ఈ పథకాలలో అవసరమైన సందర్భాలలో ముందువెనకలు నిర్ణయించగలమని కూడా అన్నారు. ఉదాహరణకు, ఇదివరకెన్నడూ లేనంతగా ఒరిస్సాలో ఈ ఏడాది వరదలు వచ్చినందున ఆ రాష్ట్రానికి కొత్త స్కీములు మంజూరు చేయడం సంభవం కావచ్చునని చెప్పారు.

చర్చలో ప్రొఫెసర్ షిబ్బన్‌లాల్ సక్సేనా (స్వతంత్ర-యు. పి.) ఇంతవరకు వరదల నివారణ పథకాలను ప్రభుత్వం అశ్రద్ధచేసినందుకు విమర్శించారు, శ్రీ ఎల్. ఎన్. మిశ్రా (కాంగ్రెసు, బీహార్) రాష్ట్రాలలోని ఇంజనీర్లందరినీ చేర్చి ఒక జట్టుగాచేసి, అవసరమైన రాష్ట్రాలకు వారిని పంపించాలని సూచించారు. శ్రీ ఎస్. సి. టక్కర్ (కాంగ్రెస్ అస్సాం) అస్సాంలో వరదల నివారణకు వెంటనే 50 కోట్ల రూపాయలను ఖర్చుచేయాలని విజ్ఞప్తిచేశారు, ప్రొఫెసర్, హీరేన్ ముఖర్జీ (కమ్యూనిస్టు: బెంగాలు) వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం చూపే సౌకర్యాలలో వరద బాధితులకు, ప్రభుత్వాధికారులకు మధ్య సన్నిహితత్వం వుండడంలేదని ఆరోపించారు. శ్రీ ఎస్. సింగ్. (కాంగ్రెసు యు. పి.) యు. పి లో వరదల నివారణకు తక్షణమే శ్రద్ధచూపాలని విజ్ఞప్తి చేశారు, శ్రీ ఎస్. ఎన్. దాస్ (కాంగ్రెసు, బీహార్) ఉత్తర బీహార్ సమస్యలను, డాక్టర్ మేఘనాద్ సా అస్సాం, బీహార్ సమస్యలను వివరించారు

చర్చకు ప్లానింగ్ మంత్రి శ్రీ నందా సమాధానం చెబుతూ సభ్యులు చేసిన సూచనలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించగలదని అన్నారు ఆ తరువాత ప్రభుత్వాన్ని అభినందిస్తున్న తీర్మానాన్ని సభవారు ఆమోదించారు.

మహాత్మా గాంధి సమాధి

నమూనాల గడువు

అక్టోబరు 31 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30— రాజఘాట్‌లో మహాత్మా గాంధి సమాధికి భవన నిర్మాణవేత్తలను నమూనాలను పంపవలసినదిగా కోరుతూ కేంద్రప్రభుత్వ గృహ నిర్మాణం, సప్లయిల మంత్రిత్వ శాఖ లోగడ జారీచేసిన పత్రికా ప్రకటనలో ఆ నమూనాలు పంపడానికి ఆఖరు తేదీ 1955 సెప్టెంబరు 30 గా నిర్ణయించింది ఆ నమూనాలను తయారుచేయడానికి ప్రత్యేకంగా నియోగింపబడిన భవన నిర్మాణ వేత్తలు మరికొంత గడువు కావాలని కోరినందున ఆఖరు తేదీని మరొక నెలకు- అంటే 1955 అక్టోబర్ 31 వరకూ పొడుగించడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిందని కేంద్ర గృహ నిర్మాణశాఖ నిన్న ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది

సభ్యుల క్రోధావేశాల మధ్య పశ్చిమ పాకిస్తాన్ బిల్లుకు రాజ్యాంగసభ ఆమోదం

—ఖాన్ సాహెబ్ వైఖరి వివరణ

కరాచీ, సెప్టెంబరు 30— అత్యంత వివాదగ్రస్తమైన పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లును కోపోద్రిక్తులైన సభ్యులు కారాలు మిరియాలు నూరుతూ వుండగా రాజ్యాంగ నిర్మాణసభ ఆమోదించింది.

రాత్రి 9-45 గంటలకు (పశ్చిమ పాకిస్తాన్ టైము ప్రకారం) 43 మంది అనుకూలంగాను, 13 మంది ప్రతికూలంగాను వోటు చేయడంతో బిల్లు ఆమోదించబడింది.

నేటిరాత్రివరకు పశ్చిమ పంజాబ్‌లో గవర్నర్ గుర్మానీ పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం గవర్నరుగాను, కేంద్ర మంత్రి డాక్టర్ ఖాన్ సాహెబ్ పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రిగాను నియమించబడవలసి వున్నవారుగానే వ్యవహరించబడుతున్నారు. కొత్త పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తూ త్వరలోనే గవర్నర్-జనరల్ ఒక ప్రకటన జారీచేయగలదని లాబీవర్గాలవారు అంటున్నారు. నేటిరాత్రి బిల్లుపై తృతీయ పఠనం ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష నాయకుడు సుహ్రావర్దీ, స్వతంత్ర సభ్యులు మియాన్ ఇఫ్తికారుద్దీన్, సర్దార్ అబ్దుల్ రహమాన్‌లు తీవ్రంగా ప్రతిఘటించారు.

ఈ బిలువల్ల పాకిస్తాన్ ఏకీకరణ కాక, విభజన మాత్రమే జరుగగలదని వీరు హెచ్చరించారు. సభ్యులు మాట్లాడుతూవుండగా మధ్యమధ్యన ఇతరులు చాలాసార్లు అడ్డుతగులుతూ వచ్చారు. ప్రతిపక్ష సభ్యులు, మంత్రివర్గ పక్ష సభ్యులు ఒండొరులను విమర్శించుకొనడమేగాక ప్రతిపక్ష సభ్యులు, స్పీకర్ కూడా చాలాసార్లు పుణ్ణం బడ్డారు.

స్పీకర్ అన్యాయంగా వ్యవహరిస్తున్నాడని, ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్న స్పీకర్‌పై తనకు గౌరవంలేదని కూడా మియాన్ ఇఫ్తికారుద్దీన్ అన్నారు.

బిలు ఆమోదించబడగానే మంత్రి వర్గ పక్ష సభ్యులు లేచి, పశ్చిమ పాకిస్తాన్ శ్రేయస్సుకు ప్రార్థనలు జరిపారు. ప్రతిపక్ష సభ్యులు అలాగే తమ స్థానాలలోనే కూర్చుండిపోయారు.

మంత్రివర్గపక్ష సభ్యుల ప్రార్థనలు పూర్తి కాగానే మియాన్ ఇఫ్తికారుద్దీన్ లేచి పాపిన ప్రభుత్వంనుంచి ప్రజలను రక్షించడానికి ప్రార్థనలు జరపడం అవసరమన్నారు.

ఖాన్‌సాహెబ్ వివరణ

కరాచీ, సెప్టెంబర్ 30— పాకిస్తాన్ రవాణాశాఖ మంత్రి డాక్టర్ ఖాన్‌సాహెబ్ నేడొక ప్రకటనచేస్తూ తన తమ్ముడు గఫ్ఫార్‌ఖాన్ చెప్పినట్లుగా, తను పాకిస్తాన్ ఏకీకరణను ప్రతిఘటిస్తున్నానని కొన్ని భారతీయ పత్రికలలో ప్రచురించబడిన ప్రకటనను ఖండించారు.

పాకిస్తాన్ ఏకీకరణ బిల్లును తాను సమర్థిస్తున్నాననీ, అవతరించనున్న ఆ రాష్ట్రానికి తను ముఖ్యమంత్రిగా నియమించబడనున్న వ్యక్తి నన్న విషయమే. ఆ బిల్లును తను సమర్థిస్తున్నానని స్పష్టం చేయగలదని కూడా ఈ ప్రకటనలో ఆయన వివరించారు. అసలు పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణను తలపెట్టినవారిలో తాను ఒకడనని కూడా డాక్టర్ ఖాన్‌సాహెబ్ అన్నారు.

ప్రాంతాలకు పరిపాలన స్వాతంత్ర్యంతో ఫెడరేషన్ ఏర్పడాలన్నది అనూహ్యమైన విషయమనీ, అసలు పాకిస్తాన్ మొదటనుంచి ఏకైక ప్రభుత్వాన్ని స్థాపించడం తనకు వాంఛనీయమనీ, అందుకు మారుగా ఇప్పుడు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్‌లు అని రెండు ఏర్పడుతున్నవనీ, ఇది తనకిష్టంలేదని కూడా అన్నారు.

నేటిరాత్రి బిల్లు ఆమోదింపబడినందున ఇక పశ్చిమ తూర్పుపాకిస్తాన్‌లో రెండు వుండగలవనీ, వాటికిది అనుసంధాన కర్త కేంద్రంకాగలదని కూడా ఖాన్‌సాహెబ్ పేర్కొన్నారు

ఖాన్ అబ్దుల్‌గఫ్ఫార్ ప్రస్తుతం కరాచీలో తన అన్న డాక్టర్ ఖాన్‌సాహెబ్ ఇంట్లోనే వుంటున్నారు

(4 వ పేజీ తరువాయి)

నారు. విష్ణుచిత్తుడగు పెరియాళ్వారు జీవితమంతా తోటలలోనే గడుపుకొన్నాడు. ఆయన కుమార్తె ఆండాళమ్మ తండ్రి చేసిన మాలనే తలలో తురుముకొని స్వామికర్పిస్తే రంగనాదుడె తో మురిసిపోయేవాడు. ఈ మాలా కైంకర్యమే పెరియాళ్వారునకు ముక్తినిచ్చింది. గోదాదేవికి తాదాత్మ్యమిచ్చింది.

వీరికన్నా పూదోటలు పెటి స్వయంగా చెలమల నీరు తోడిపెంచి పోషించిన విప్రనారాయణుడు తన జీవితమంతా మాలిగా భగవంతుని పాదములముందు అంకితం చేసుకొన్నాడు. "అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః" అన్నట్లు విష్ణుస్వామికి ప్రీతికరమైన యెనిమిది పుష్పములతోను కైంకర్యం చేసినవాడతడు. చివరకాతని జన్మ పండి తిరిగి స్వామికి గళాభరణముగా వనమాలాంశమున పోయి కుదుర్కొన్నాడు.

ఈ కథలు చదివిన తర్వాత వనపోషణ కన్నా మించిన సృష్టి లేదని, వనమాలి కన్నా పవిత్రమైన జన్మ లేదని తోస్తుంది పైన చెప్పినట్లు అహింసాది ప్రసూనములను మనోజ్ఞముగా ఆత్మారామంలో పూజచేసి భావారాధన చేసే పవిత్ర జీవులుండరూ వనమాలులే గదా! వారి జన్మలు ధన్యములే గదా!

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 1—

	రూ.	అ.	పై.
అమ్మకం వన్ను	రూ.	అ.	పై.
నవరం చిల్లరధర	62	0	0
పొట్లా బంగారం	96	0	0
రూపా బంగారం	93	8	0
వెండి సంద తులాలు	171	8	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(581 పౌనులు)	102	105-8-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎఫ్. ఎఫ్. ఎ. రెడీ		198-0-0
ఆముదం 500 తియపట్టాడు		165-0-0
సేలమ్ లోటస్, స్పేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాలో వహా)		14-0-0
కొబ్బరినూనె కొచ్చిన్ 37½ పౌండ్		
రాజా బ్రేండ్		25-12-0
ఎం. ఎస్. బ్రేండ్		26-0-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్)	85-8-0, 85-12-0
నైజామ్ (228 పౌనులు)	86-2-0 86-8-0
సామర్‌కోట (2 కట్స్)	85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 1—

వెండి 100 తులాలు	170-0-0
పొట్లా బంగారం	95-6-0
నవర్సు	61-6-0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 30—

నేటి ఓపెనింగ్	— 32.52
నేటి క్లోజింగ్	— 32.42

1955 అక్టోబర్ 2, ఆదివారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద బహుళ పాడ్యమి

పాడ్యమి రా॥ 11-57 గంటలవరకు

రేవతి రా॥ 4-22 గంటలవరకు

వర్జ్యం: పగ॥ 4-37 నుంచి 6-11 గం॥వరకు

నవంబర్ 21 నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29— పార్లమెంటు శీతకాల సమావేశాలు నవంబర్ 21 నుంచి ప్రారంభమై డిసెంబర్ 22, లేదా 23 తేదీలకు ఆఖరు కాగలవని స్పీకర్ శ్రీ మవలంకర్ నేడు లోక్‌సభలో సూచించారు.

ఇదివరలో ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 1 వ తేదీ శనివారంనాటికి లోక్‌సభ సమావేశాలు పూర్తికావలసి వున్నప్పటికీ కార్యక్రమం నాలుగు గంటలు ఆలస్యంగా జరిగినందున నేడు, రేపు కూడా రెండేసి గంటలు అదనంగా సమావేశం కావాలని నిర్ణయం జరిగింది.

(6 వ కాలం తరువాయి)

తనకు ఈసారి ప్రయివేటుగా ఒక లేఖను వ్రాయవలసి వుంటుందని ఆయన అన్నారు.

దీనినిబట్టి ప్రభుత్వ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని చెప్పవచ్చు.

కామినియా టాయిలెట్రీస్
నిగనిగలాడు ఒత్తయిన కేశములు,
లోపరహితమైన వర్చస్సు,
మెత్తని, నునుపైన చర్మము
తప్పకుండా ఇవ్వగలవని
చెప్పినది వైజయంతిమాల
ప్రఖ్యాత నాట్యరాణి.

అందమైన స్త్రీలు
స్వాభావికముగా
కామినియా టాయిలెట్రీస్
నే యెన్నుకొందురు.

ఈ ప్రఖ్యాత అలంకరణ పరికరములతో ఆకర్షణీయమైన వర్చస్సు పొందుట అతి తేలిక
కామినియా హేర్ ఆయిల్
దిల్‌బహార్ టాయిలెట్ సబ్బు
ఆటో దిల్‌బహార్
కామినియా స్నో

ANGLO INDIAN DRUG & CHEMICAL CO. BOMBAY 2.

మద్రాసు, మైసూరు, తిరువాన్కూరు, కొచ్చిన్ సేట్సుకు సోల్ ఏజెంట్లు:- శ్రీ ఎ. రంగస్వామి నాయుడు, కోయంబత్తూరు.
ఆంధ్ర స్టేట్సుకు సోల్ ఏజంట్లు: మెసర్సు విజయా ఏజన్సీస్, విజయవాడ-1.

Edited Printed and Published by NARLA VENKATESWAR RA... "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, ...

3/10/55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.

సంపుటి: 18 సంచిక: 231
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
3-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800384

పండిట్ నెహ్రూ: కాంగ్రెసు

తిరువేంద్రం, అక్టోబర్ 1—ప్రధాని నెహ్రూ కుమార్తె శ్రీమతి ఇందిరా గాంధి గత రాత్రి ఇక్కడ ఉపన్యసిస్తూ తన తండ్రి పండిట్ నెహ్రూ కాంగ్రెసును విడనాడితే, నాయకుడుగా వుండజాలడని అన్నది. కాంగ్రెసును వీడిపోయిన నాయకులందరూ ఎంతగా పతనం చెందారో వివరిస్తూ కాంగ్రెసు మహత్తరమైన సంస్థయని, దానిని ఒక్కదానినే ప్రజలు గుర్తించాలని ఇతర పార్టీలసంగతి ఆలోచించవలసిన అవసరం లేదని కూడా ఆమె అన్నది.

స్వతంత్ర భారతదేశం సాధించిన మరొక ఘన విజయం

పెరంబూర్ ఫ్యాక్టరీలో తయారైన మొదటి రైలుపెట్టెకు ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం

మద్రాసు విమానాశ్రయంలో నెహ్రూకు గొప్ప స్వాగతం

మద్రాసు, అక్టోబర్ 2—

పెరంబూరు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తొలిసారిగా నిర్మించబడిన కొత్తరకం ఉక్కు రైలుపెట్టెకు ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ నేటి సాయంకాలం ప్రారంభోత్సవం జరిపారు.

పండిట్ నెహ్రూ ఇందునిమిత్తం న్యూఢిల్లీనుంచి విమానంలో నేటి మధ్యాహ్నం 1-20 గంటలకు మద్రాసు వచ్చారు.

ప్రధాని నెహ్రూ కోచ్ ఫ్యాక్టరీలో ఒక బొత్తాము నొక్కడంతోనే ఈ ఫ్యాక్టరీలో తొలిసారిగా నిర్మించబడిన కొత్త రకం బ్రాడ్‌గేజ్ ఉక్కు రైలు పెట్టె అది నిర్మించబడిన చోటునుంచి కదిలి రైలు పట్టాలపై నడవడం ప్రారంభించింది.

బొత్తాము నొక్కబడడంతోనే కొత్త రైలు పెట్టెను కప్పివుంచిన పెద్ద త్రివర్ణ పతాకం ఒక క్రేన్‌చే తొలగించబడింది అంతట తళతళ మెరిసిపోతున్న కొత్త రైలు పెట్టె పట్టాలపై నడవసాగింది ఇదే సమయంలో ఒక వైపున ఉత్సవప్రదమైన నాదస్వరం కచేరీ జరుగుతూవుండగా పైన ఎత్తుగా వున్న మరి రెండు క్రేన్‌లు పని చేయడంతో ప్రధాని నెహ్రూపైన, ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన 14,000 మంది అతిథులపైన పుష్పవర్షం కురిసింది.

ఈ ఉత్సవం వర్క్‌షాప్‌లో కొత్త రైలు పెట్టె వున్న హాలుకు ఎదురుగా వున్న ఒక పెద్ద హాలులో జరిగింది. ప్రధాని నెహ్రూ ప్రసంగించడానికి ప్రత్యేకంగా నిర్మించబడిన వేదిక ఒక నౌక ఆకారంలో వున్నది. దానికి వెనుక భాగంలో పెద్ద త్రివర్ణ పతాకం తెరగా అమర్చబడింది. దానిపై ఎత్తుగా గాంధి మహాత్ముని పటం అలంకరించబడింది.

ప్రధాని నెహ్రూ ఫ్యాక్టరీకి రావడంతోనే అక్కడ వేచివున్న ఫ్యాక్టరీ కాలనీవాసులు, నేటి ఉత్సవానికి ఆహ్వానించబడిన 14,000 మంది అతిథులు ఆయనను చూసి స్వాగత సూచకంగా సుదీర్ఘంగా హర్షధ్వానాలు చేశారు.

ఇండియా రైల్వేశాఖా మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, డిప్యూటీ మంత్రి శ్రీ ఓ.వి. అలగేశన్, మద్రాసులో ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ కె. శఠగోపన్ సింహద్వారం వద్దకు ఎదురేగి ప్రధాని నెహ్రూకు స్వాగతం చెప్పి లోపలకు తీసుకువచ్చారు.

పిమ్మట, స్విస్‌కార్ అండ్ ఎలివేటర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మిస్టర్ డబ్లు హ్యూబర్ ప్రధాన మంత్రికి పరిచయం చేయబడ్డారు. రైలుపెట్టెలను నిర్మించడంలో పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీతో ఈ స్విస్ కార్పొరేషన్ సహకరిస్తున్నది. మిస్టర్ హ్యూబర్ చరిత్రాత్మకమైన ఈ ఉత్సవంలో పాల్గొనడానికి స్విట్జర్లెండ్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చారు.

ప్రధాని నెహ్రూ మిస్టర్ హ్యూబర్‌తో హృదయపూర్వకంగా కరచాలనం చేసిన తరువాత, ఆయనకు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చెందిన తక్కిన ఉద్యోగులు పరిచయం చేయబడ్డారు

ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న కృషికి అమిత ప్రాముఖ్యమున్నందుననే ప్రధాని నెహ్రూ ఈ నెలలో ఈ కొత్తరకం రైలుపెట్టెల ఉత్పత్తికి ప్రారంభోత్సవం చేయడానికే దక్షిణ భారతానికి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నారని చెప్పవచ్చు. అందుచేతనే ఆయన కడు వైభవోపేతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో, నిర్మాణాత్మక కృషినట్ల సంతృప్తితో, సమధికానందోత్సాహాలతో పూర్తిగా ఒక గంటసేపు ఫ్యాక్టరీలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన పిల్లలు కన్నుల పండువుగా గౌరవాభివాదాలతో స్వాగతమిచ్చినప్పుడు ఆయన ముగ్ధులైనారు. కాలనీలోని బాలోద్యానంలో ఈ బడిపిల్లలు భారతదేశపటం ఆకృతిలో నిల్చి ప్రధాని నెహ్రూకు కీర్తనా ఒక పాట పాడారు. పిదప భారత ప్రభుత్వ చిహ్నమైన సింహ శిరస్సుతోకూడిన అశోకస్తంభాగ్రం ఆరడుగుల ఎత్తుకు నడరుగా కనిపించేలాగ పైకెత్తబడింది. గీతగానం పూర్తి అయినవెనుక ఇద్దరు పిల్లలు ముందుకొచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛాలు సమర్పించారు.

ఫ్యాక్టరీ ప్రాంతమంతా జెండాలతోను, తోరణాలతోను, ఆర్చీలతోను అలంకరించబడింది.

అనంతరం, ఫ్యాక్టరీ కార్యాలయం, వర్క్‌షాపు, కొత్తరకం ఉక్కు రైలుపెట్టెలోని వివిధ భాగాలు మున్నగు వాటి నమూనాలు ప్రదర్శించబడుతున్న మ్యూజియంను ప్రధాని నెహ్రూ సందర్శించారు, సాంకేతిక శిక్షణాలయాన్ని ఆయన 10 నిమిషాలపాటు చూశారు.

ఈ స్కూలులో ఫ్యాక్టరీకి అవసరమైన సాంకేతిక నిపుణులందరకు శిక్షణ యివ్వబడుతుంది. ఇక్కడ రెండు బ్యాచీలుగా మొత్తం 520 మందికి ఒక సంవత్సరంలో శిక్షణ నిస్తారు.

తరవాత, పండిట్ నెహ్రూ మెషీన్ షాప్‌ను, మిల్‌రైట్స్ షాప్‌ను కాంటీన్‌ను

(మిగతా 2 వ పేజీలో)

ప్రధాని నెహ్రూ ఆదివారంనాడు మద్రాసు రాగా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతమివ్వబడినప్పటి ఫోటో

అద్భుత హాస్య కథలు

ఇండియా, అమెరికా; రష్యా, ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలయిన అనేక దేశములలోని, బాగా నవ్వు పుట్టించే చిన్న చిన్న హాస్య కథలన్నీ, అనేక పుస్తకముల నుంచి ఏరుకొని, తెలుగులో 'అద్భుత హాస్య కథలు' అనే పుస్తకము అచ్చువేయబడింది. దీనిలోని ప్రతి కథ కడుపుబ్బేలాగ నవ్విస్తుంది. ఎంత విచారంలో ఉన్నా ఈ పుస్తకాన్ని తీసి చదివితే ఆపుకోలేనంత నవ్వు వస్తుంది. ఇందులోని చిన్న కథలను, మీ స్నేహితులు, పరిచితులతో చెప్పి అందర్నీ నవ్వించవచ్చు. నవ్వించే వారి చుట్టూ పదిమంది చేరతారు. అది పలుకుబడికి పునాది, తీరిక సమయంలో కాలక్షేపానికి పనికి వచ్చేలాగ, మీకు నచ్చేలాగ వ్రాయబడింది. మీరు నవ్వుటకు, ఇతరులను నవ్వించుటకు, ప్రతి వారిని ఆశ్చర్యపర్చుటకు, ఇది అందరికీ అవసరం. ఈ మంచి పుస్తకం ఖరీదు వి. పి. ఖర్చులతో సహా రూ. 3-10-0 మాత్రమే. మీకు కూడా ఒక పుస్తకం పోస్టు ద్వారా పంపమని, "దేశసేవ ప్రచురణలు, ఏలూరు, అనే ఎడ్రస్సుకు ఒక ఉత్తరం వ్రాయండి.

సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు

మైసూరు దసరా వుత్సవములు చూచి ఆనందించండి

30 క్షేత్రములు 3,000 మైళ్లు 40 రోజులు

కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు సుమారు 30 యాత్రా స్పెషలు
జయప్రదంగా నడిపి యాత్రికుల మన్ననల పొందిన లక్ష్మీ యాత్రా స్పెషలు
20-10-55 న శుభముహూర్తమున రాజమండ్రినుండి బయలుదేరును
రైలు చార్జీ, భోజనము, వసతులతో సహా
3 వ క్లాసు యాత్రికుని 1 కి రు 175 మాత్రమే

రాజమండ్రినుండి కన్యాకుమారివరకు గల సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు చేయుటకు చాలా మంచి తరుణం. శుభ ఆశ్వయుజ, కార్తీక మాసములలో పవిత్ర దేవాలయములలో పూజలు సలిపి, పుణ్యనదులలో స్నానంచేసి తరించండి.
రైల్వే ఆర్డరు నెంబరు సి. హెచ్. జి. 46/298/4/175/55 ప్రకారం రైల్వే వారిచే ప్రోగ్రాం స్థిరపరచబడినది గాన తారీఖు మార్పులు, ప్రోగ్రాం మార్పులు లేవు. 20-10-55 న తప్పక బయలుదేరును. కొద్ది సీట్లు మాత్రమే ఖాళీ వున్నవి గనుక వెళ్ళ నిశ్చయించుకొనినచో మనిషి 1 కి రు 50-0-0 లు అడ్వాన్సు పంపినచో కావలసిన సీట్లు రిజర్వు చేసెదము.

టెలిగ్రాములు: లక్ష్మీ ప్రెస్, రాజమండ్రి. మేనేజరు, లక్ష్మీ యాత్రా స్పెషల్, రాజమండ్రి.

దేశం మొత్తంపై భక్తి శ్రద్ధలతో గాంధీ జయంతి

కర్నూలులో గవర్నర్ శ్రీ త్రివేదిచే ఖద్దరు హుండీల కొనుగోలు

బొంబాయిలో గాంధీజీ నివసించిన మణి భవన్ స్మారక చిహ్నంగా ఆవిష్కరణ

కర్నూలు, అక్టోబర్ 2—

దేశం మొత్తంపై గాంధీజయంతి అతి వైభవంగా జరిగింది. సూత్రయజ్ఞం, గాంధీ సాహిత్యపఠనం, అన్నదానం, ఖాదీ హుండీల కొనుగోలు, ప్రార్థనా సమావేశాలు, సభలు, భజనలు జరిగాయి.

గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేది ఖాదీభండార్ ప్రతినిధుల నుంచి ఖద్దరు హుండీలను కొన్నారు.

మధురలో నేడు వుదయం గాంధీవిగ్రహం ఎదుట 87 గంటల సూత్రయజ్ఞం జరిగింది సుప్రసిద్ధ మీనాక్షీ దేవాలయం ఎదుట వున్న ఈ గాంధీవిగ్రహం చాల రమణీయంగా అలంకరించబడింది.

బొంబాయిలో మణిభవన్ ప్రారంభోత్సవం

బొంబాయిలో నేడు గాంధీ స్మారకనిధి అధ్యక్షుడు లోక్‌సభ స్పీకరు శ్రీ మవలంకర్ మణిభవన్‌కు ప్రారంభోత్సవం జరిపారు. ఈ భవనంలో గాంధీజీ 1917నుంచి 1934 వరకు బొంబాయికి వచ్చినప్పుడెల్లా బసచేసేవారు కనుక ఇది గాంధీజీ స్మారకచిహ్నంగా పరిగణించబడింది. బొంబాయి నగర పశ్చిమ ప్రాంతంలోని గామ్‌దేవి ప్రాంతంలో ప్రశాంత స్థలంలో వున్న ఈ భవనం గాంధీజీ దివ్యస్మృతిని కలిగిస్తూ, భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో పెక్కు ఘట్టాలకు ఆలవాలమైంది. ఈ భవనంనుంచే ప్రథమ సత్యాగ్రహ సందేశం ప్రకటించబడింది భారత జాతి భవిష్యత్తును మార్చివేయడానికి కారణమైన పెక్కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈ భవనంలోనే జరిగాయి.

గాంధీ స్మారకనిధి ఈ భవనాన్ని లక్ష 40 వేల రూపాయలకు కొని, లక్ష 25 వేల రూపాయలు పెట్టి మార్పులు, మరమ్మతులు చేసింది.

ఈ భవనంలో గాంధీజీ నివసించిన గదులన్నీ భద్రపరచబడ్డాయి. గాంధీజీ వాడిన వస్తువులన్నీ ఆయన ఇక్కడ బసచేసినప్పుడు వాడుకుంటున్న తీరులోనే ప్రదర్శించబడ్డాయి.

మణిభవన్ ప్రారంభోత్సవం నేడు-గాంధీ జయంతినాడు—జరగడం కాకతాళీయం.

కింద గాంధీజీహాలు, మేడమీద మహాదేవ్ దేశాయి గ్రంథాలయం వుంటాయి. గాంధీజీ జీవితగాథలోని వివిధ ఘట్టాలను తెలిపే చిత్రాలు ప్రదర్శించబడ్డాయి.

శ్రీ మవలంకర్ మణిభవన్‌కు ప్రారంభోత్సవం జరిపినప్పుడు ప్రసంగిస్తూ, గాంధీ స్మారకనిధి గాంధీజీ నిర్మాణ కార్యక్రమంలో కొంత ఆచరించడానికి ప్రయత్నించినప్పటికీ గాంధీజీకి సంబంధించిన వస్తువుల ముందు తరాలవారి ప్రోత్సాహంకోసం, ఉత్తేజం కోసం భద్రపరచకపోవడం పాడికాదని, ఈ తరంవారు ఆయన జీవితానికి సంబంధించిన వివిధఘట్టాలను కన్నులార చూచినవారం గనుక, ఆయన దివ్యస్మృతికి ప్రత్యేక చిహ్నాలేమీ మనకు అవసరంలేదనికాని, ముందు తరాలవారికి అలాటి స్మృతి చిహ్నాలు అవసరమని అన్నారు. మణిభవన్ చరిత్రను ప్రస్తావించి ఆయన ఇలా అన్నారు:

మణిభవన్, గాంధీజీ పెక్కు సంవత్సరాలు ఎడతెగకుండా గడపిన సబర్మతి, సేవాగ్రాం ఆశ్రమాలతో సమానమైనది కాకపోయినా, దీనికినీ తగినంత ప్రాధాన్యముంది. ఆ ప్రాధాన్యాన్ని తక్కువచేయడానికి అవకాశంలేదు 1917 నుంచి 1934 వరకు ఈ భవనంలో అపూర్వ సంఘటనలు జరిగాయి. 1932 లో గాంధీజీ రౌండ్ టేబిల్ సమావేశంనుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ భవనంనుంచే బ్రిటిష్ ప్రభుత్వానికి శాంతియుతమైన సవాలు పంపారు.

1934 లో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఈ భవనంలో వున్నారు. ఆయన ఈ భవనంలో బస చేయడం ఇదే తుదిసారి.

కలకత్తాలో

కలకత్తాలో గాంధి జయంతి ఉత్సవాలు బ్యారక్‌పూర్‌లోని గాంధీ ఘాట్‌లో ప్రార్థనలతో ప్రారంభమైంది. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు అసంఖ్యాకంగా పాల్గొన్నారు.

రామపాదసాగర్, సోమశిల ప్రాజెక్టు ఆనకట్టలు

ద్వితీయ ప్రణాళిక కాలంలోనే పూర్తి చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం సూచన

కర్నూలు, అక్టోబర్ 2—

ద్వితీయ ప్రణాళిక కాలంలో కేటాయింపును 12 కోట్ల 79 లక్షలకు తగ్గించి అయినా వరదనివారణ కార్యక్రమాలకింద రామపాదసాగర్ ప్రాజెక్టులో ఆనకట్ట నిర్మాణాన్ని అయినా పూర్తి చేయవలసిందని ప్లానింగ్ కమిషన్ కోరవచ్చునని తెలుస్తున్నది.

రామపాదసాగర్ ప్రాజెక్టు డామ్‌కు ప్రత్యామ్నాయ స్థలం కొరకు జరిగిన పరిశీలనలు పూర్తి అయినవి. రాజమండ్రికి ఎగువగా వున్న ఈపూర్వస్థలం ఇందుకు పరిశీలించబడుతున్నది. ఈ స్థలాన్ని ఎన్నుకొంటే ఆదిలో అనుకున్నట్లు 190 కోట్లు అవసరం లేదని, 160 కోట్లు మాత్రమే సరిపోగలదని తెలుస్తున్నది.

డామ్‌వద్ద నుంచి బయలుదేరి కృష్ణానదిలో కలువగల కాలువనిషయమై దర్యాప్తు ఈసారి సీజన్‌లో ప్రారంభించ బడగలదు.

ద్వితీయ ప్రణాళికలో వరదల నిరోధక కార్యక్రమాలకు ఆంధ్ర ప్రభుత్వం 25 కోట్లను కేటాయించింది.

ద్వితీయ ప్రణాళికలో వరదల నిరోధక కార్యక్రమాల కింద నామ మాత్రపు కేటాయింపులు సూచించబడిన వాటిలో రామపాదసాగర్ ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనవి.

వరదల నిరోధక కార్యక్రమాల కింద ద్వితీయ ప్రణాళిక కాలంలో ఈ రెండు ప్రాజెక్టులకు చెందిన ఆనకట్టలను మాత్రమే నిర్మించి, ద్వితీయ ప్రణాళికలో ఇరిగేషన్‌కు అవసరమైన ఇతర పనులను పూర్తి చేసుకోవచ్చునని సూచించబడింది.

అక్టోబర్ 6 వ తేదీన ఢిల్లీలో జరుగనున్న కేంద్ర వరదల నిరోధక సంఘం ఆంధ్రరాష్ట్ర స్కీములను గురించి చర్చించగలదు

ఈ సమావేశానికి పబ్లిక్ వర్క్స్ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, ఇరిగేషన్ చీఫ్ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణయ్యర్ గారలు హాజరవుతారు.

దామన్‌కు వెళ్ళుతున్న వలంటీర్లు

ఇండియా పోలీసులచే ఆపివేత

వాపి, అక్టోబర్ 2—సూరత్ జిల్లా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ జన్యక్ చౌహాన్ నాయకత్వాన దామన్‌కు వెళ్ళుతున్న 35 మంది కమ్యూనిస్టు వలంటీర్లు వాపీదబేరీ రోడ్డులో నేడు మధ్యాహ్నం 11 గంటలకు ఇండియా పోలీసులచే ఆపివేయబడ్డారు. ఈ జట్టులో శ్రీమతి నళినీ మెహతాతోపాటు ముగ్గురు మహిళ లున్నారు.

ప్రజా-సోషలిస్టుపార్టీ వలంటీర్ల జట్టు వాపీ నుంచి ఆరు మైళ్ళదూరంలో వున్న మోహాటు గ్రామం మీదుగా మధ్యాహ్నం దామన్‌కు బయలుదేరింది.

శ్రీ ప్రేమ్‌నాద్ జైన్ నాయకత్వాన ఉత్తర గుజరాత్‌లోని పేట్‌లాద్ నుంచి దబేలీ మీదుగా బయలుదేరిన 17 మంది వలంటీర్లను చాలా ఆనే గ్రామం సమీపంలో ఇండియా పోలీసులు ఆపివేశారు.

ద్వితీయ ప్రణాళికలో చేర్చడానికై 40 కోట్ల ఖర్చుతో మరికొన్ని కార్యక్రమాలను ప్లానింగ్ కమిషన్‌కు సూచించాలని ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించింది.

ప్రాథమిక విద్య విచారణ సంఘం

మద్రాసు ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

మద్రాసు, అక్టోబర్ 2—ప్రాథమిక విద్యా విధానంగురించి దర్యాప్తు జరపడానికై లోగడ మద్రాసు ప్రభుత్వం నియమించిన ఉపసంఘం నేడు నివేదికను విద్యాశాఖా మంత్రికి సమర్పించింది.

ఈ సంఘానికి డాక్టర్ అలగప్పచెట్టియార్ అధ్యక్షులు.

సంఘం సిఫారసుల విషయమై సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినారని తెలుస్తున్నది.

త్వరలోనే కమిటీ సిఫారసులను పరిశీలించగలమని విద్యాశాఖా మంత్రి అన్నారు.

శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి కాలధర్మం

బొంబాయిలో

మద్రాసు, అక్టోబర్ 1—శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారు నిన్న బొంబాయిలోని హర్‌కిషన్‌దాస్ యన్. ఆసుపత్రిలో పరమపదించారని ప్రకటించడానికి చింతిస్తున్నాము.

కామెర్ల వ్యాధితో బాధపడుతున్నందున 20 రోజుల క్రితం వీరు ఆసుపత్రిలో చేరారు.

వీరిది తూర్పు గోదావరిజిల్లా అలమూరు గ్రామం.

అలమూరు కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంకి ప్రెసిడెంటు, అలమూరు కో-ఆపరేటివ్ ల్యాండు మార్టుగేజి బ్యాంకి ప్రెసిడెంటు భారత సేవక సమాజం కన్వీనరు, ఆంధ్ర స్టేటు పంచాయతీల యూనియన్ ప్రెసిడెంటు, ఇండియా కో-ఆపరేటివ్ యూనియన్ జాయింటు సెక్రటరీ, "సహకార" పత్రికా సంపాదకత్వం, ఇండియా స్టేట్ బ్యాంకి సెంట్రలు బోర్డు డైరెక్టర్ పదవులను నిర్వహిస్తున్నారు.

బొంబాయి ఆర్చిబిషప్ శనివారంనాడు బొంబాయి నుంచి బయలుదేరి అమెరికా వెళ్లారు.

సర్వీసు ఈనాందార్లకు రైత్వారీ పట్టాలు

ఆంధ్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన

కర్నూలు, అక్టోబర్ 2—

సర్వీసు ఈనాందారకు రైత్వారీ పట్టాలు జారీచేసే విషయమై ఆంధ్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనను పరిశీలిస్తున్నదని రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నేడు ఇక్కడ వెల్లడించారు.

మఠాదాయ, ధర్మాదాయాల ఈనాముల సంగతి పరిశీలించబడుతున్నదని కూడా రెవిన్యూమంత్రి వివరించారు.

ఈ ఈనాములను ఎస్టేట్ల కింద చేర్చుతూ ఒక బిల్లు వచ్చే సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపాదించబడగలదని చెప్పారు.

ఈ బిల్లును ప్రతిపాదించడానికి సమ్మతిస్తూ ఇండియా ప్రభుత్వం పంపిన సమాధానంలో కొన్ని సలహాలు ఇచ్చిందని, వాటిని కూడా బిల్లులో చేర్చడానికి కొంత వ్యవధి అవసరమని అన్నారు

ఇదిగాక అసెంబ్లీలో ప్రతిపాదించనున్న బిల్లును గురించి సభ్యులకు ముందుగా చెప్పవలసి వుంటుందని ఈ రెండు కారణాల దృష్ట్యా ఈ సమావేశంలోనే దీనిని ప్రతిపాదించడానికి వలనుపడదని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రెసిడెంట్ టిటో అస్వస్థత

చికిత్సకై బ్రియోనీదీవికి పయనం

బెల్‌గ్రేడ్, అక్టోబర్ 1—ప్రెసిడెంట్ టిటో వాతరోగంతో బాధపడుతున్నందున ఆయనను కలుసుకోనేవారి సంఖ్య పరిమితంగానే వుండగలదని నేటిరాత్రి యిక్కడ ప్రకటించబడింది.

బ్రియోనీదీవిలోని తన వేసవివిడిదికి ప్రెసిడెంట్ టిటో నిన్నరాత్రి వెళ్ళారనీ, పెక్కు వారాలపాటు ఆయన చికిత్స పొందగలరనీ ఈ ప్రకటన తెలుపుతున్నది.

తన విధులను ఆయన అక్కడ వుండి నిర్వర్తిస్తూనే వుంటారనీ, అయితే ఆయనను కలుసుకోనేవారి సంఖ్య తక్కువగా వుండగలదనీకూడా ఈ ప్రకటన సూచిస్తున్నది.

పార్లమెంటు సమావేశాలు వాయిదా

న్యూఢిల్లీ, అక్టోబర్ 1—పార్లమెంటు సమావేశాలు తేదీ నిర్ణయం లేకుండా వాయిదా పడినవి. తిరిగి నవంబరు మూడవ వారంలో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నవి.

జులై 25 వ తేదీ నుంచి పదివారాలు జరిగిన లోక్‌సభ సమావేశాలు నేడు తేదీ నిర్ణయం లేకుండా వాయిదాపడినవి. తిరిగి నవంబరు 21 వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగలవని తలంచబడుతున్నది.

ఈ సమావేశంలో మొత్తం 18 బిల్లులు ఆమోదించబడినవి. ఎనిమిది బిల్లులు సెలక్టు కమిటీల పరిశీలనకు పంపించబడినవి. ప్రభుత్వం మొత్తం 21 బిల్లులను ప్రతిపాదించింది. నవంబరు సమావేశాలకు మొత్తం 31 బిల్లులు చర్చించవలసి వున్నవి.

ప్రయివేటు సభ్యులు ఏడు బిల్లులను ప్రతిపాదించారు. ఏడింటిని చర్చించారు. ఇంకా 79 ప్రయివేటు బిల్లులు చర్చించవలసి వున్నవి.

కాంగ్రెసు మహాసభ ఆహ్వాన సంఘం

అమృతసర్, అక్టోబర్ 2—కాంగ్రెసు మహాసభ ఆహ్వానసంఘం నేడు తొలిసారిగా సమావేశమై వివిధ కార్యక్రమాల అమలుకు టెండర్లను పిలవాలని నిర్ణయించింది.

ఖాల్సా కాలేజీ భవనంలో డెలిగేట్లకు ఇవ్వదగిన వసతిని వైస్-ప్రిన్సిపాల్ వివరించారు.

ఇది పూర్తి స్పెషల్ రైలు. మహాశివరాత్రికి రామేశ్వరం ప్రత్యేక యేర్పాట్లు

★ రాజమండ్రి శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంవారి ★

కన్యాకుమారి, తిరువాన్కూరు (అనంతపద్మనాభస్వామి) మొదలు

సంపూర్ణ దక్షిణదేశ యాత్రా స్పెషల్ రైలు

27-2-56 సోమవారం రాజమండ్రినుండి బయలుదేరును

30 పుణ్యక్షేత్రములు, 35 రోజులు. అనేక దివ్యస్థలముల దర్శనం

బ్రాహ్మణులచే చేయబడు భోజన వసతులతో పెద్దలకు రు 151/- లు మాత్రమే

స్నానం, పోస్టు, వైద్య సౌకర్యములు మొదలగునవి గలవు.

టిక్కెట్టు 1 కి రు 50/- లు అడ్వాన్సు ముందుగా పంపినచో రిజర్వు చేయబడును.

మేము నిర్ణయించుకొన్న టిక్కెట్ల సంఖ్యకు మించి టిక్కెట్లు యివ్వబడవు.

పూర్తి వివరములకు:– కార్యదర్శి,

శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘం (రిజిస్టర్డు) రాజమండ్రి

టెలిఫోన్ నెం. 194.

మరణము

ఆరోగ్యకరంలో నశ్యం తయారుచేసే పి వి రాజన్ అండ్ కో. వారి పాంనర్ శ్రీ కె. నారాయణ అయ్యర్, 1-10-55 మద్రాసులో 85 వ యేట చనిపోయినారు. ఆయన మరణమునకు యిద్దరు కుమాళ్లు, మనమలు, అనేకమంది బంధు మిత్రులు దుఃఖిస్తున్నారు

ప్రకటన

పోలియో స్పెషలిస్టు కవిరాజ్ ఓం ప్రకాశ్ దేశమంతటా పర్యటిస్తున్నారు. ఆయనను దిగువచోట్ల సంప్రతించవచ్చును: విశాఖపట్టణం గ్రీన్‌లాండ్స్ హోటల్ 6-10-55; విజయవాడ మోడరన్ కెఫే గవర్నరుపేట, 8-10-55; మద్రాసు వుడ్‌లాండ్స్ హోటల్, మైలాపూరు, 10-10-55. సంప్రతింపు వేళలు: ఉ 8 గంటల నుంచి 12 గంటలవరకు, సా. 4 గంటల నుంచి 8 గంటలవరకు.

రోగులు

1 ముఖం, మెడ, అవయవాలు, వగైరా శరీరంగాని, దేహమంతాగాని పక్షవాతం. 2 ఎక్కువ రక్తపోటు 3 మూగ లేక నత్తి, 4. చెవుడు, 5. అంధత్వం లేక మెల్లకన్ను. 6 మానసిక దౌర్బల్యం మొదలైన వ్యాధులచే బాధపడువారు అరితెలిసిన ఆయన సలహాను పొందవచ్చును. విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు, కడలూరు, ట్రిచీ, మదుర, తిరువనంతపురం, కొట్టాయం, ఎర్నాకులం, కాలికట్, మంగళూరు, కోయంబత్తూరు, సేలం, బెంగుళూరు, మైసూరు, బళ్లారి, హైదరాబాద్, బొంబాయి వగైరా నగరాలలోని ఆఫీసుల కొరకు వ్రాసి తెలిసికోవచ్చును.

సంప్రతింపులు: ఇంగ్లీషులోగాని, హిందీలోగాని జరుగవలెను.

Aryavarta Polio Ashram,
14E, Kamla Nagar, Delhi-6.
An illustrated book (English) 'Polio-Myelitis & Ayurveda" on the treatment of above complaints Price Rs. 7-8, Postage As. 12

విశాలాంధ్ర మహాసభ

అక్టోబరు 29 న రాజమండ్రిలో

కర్నూలు, అక్టోబర్ 2 — అక్టోబర్ 29 వ తేదీన రాజమండ్రిలో విశాలాంధ్ర మహాసభ జరుగగలదని మహాసభ అధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ప్రకటిస్తున్నారు.

విశాలాంధ్ర మహాసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, పురపాలక సంఘాధ్యక్షులు, ఆంధ్ర, తెలంగాణాల రాజకీయ నాయకులు ఈ మహాసభకు ఆహ్వానింపబడినారు. ఆంధ్ర, తెలంగాణాలను సమైక్యంచేసి విశాలాంధ్రను సాధించడానికి గైకొనదగు చర్యలను గురించి ఈ మహాసభలో చర్చింపగలరు.

రైళ్ల రాకపోకలు

మద్రాసు సెంట్రల్

మద్రాసు, అక్టోబర్ 1 — నేటినుంచి రైళ్ల రాకపోకలలో సౌకర్యంగా మార్పులు జరిగినవి. సెంట్రల్ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలను కింద ప్రచురిస్తున్నాము:—

	పోకడ	రాకడ
కలకత్తా మెయిల్	రా. 8-00	ఉ. 7-30
బెజవాడ జనతా	ఉ. 11-00	రా. 7-15
గ్రాండుట్రంక్ ఎక్స్‌ప్రెస్	ఉ. 10-15	సా. 5-00
బెజవాడ ప్యాసింజరు	ఉ. 7-05	రా. 8-15
హౌరా ,,	రా. 7-20	ఉ. 9-00
విశాఖపట్నం ,,	రా. 11-20	ఉ. 4-40
బొంబాయి మెయిల్	రా. 8-45	ఉ. 6-20
బొంబాయి ఎక్స్‌ప్రెస్	ఉ. 7-35	రా. 7-25
రాయచూర్ ప్యాసింజరు	ఉ. 9-05	రా. 3-10
రేణిగుంట ప్యాసింజరు	సా. 5-25	ఉ. 9-40
,, ,,	—	రా. 9-10
ఆర్కోణం ప్యాసింజరు	ఉ. 7-45	రా. 7-46
,, ,,	రా. 1-43	రా. 4-20
,, ,,	రా. 6-40	—

మద్రాసు-బొంబాయి జనతా ఎక్స్‌ప్రెస్ (మూడవ తరగతి మాత్రమే) వారానికి రెండుసార్లు మంగళవారం, శనివారాలలో మధ్యాహ్నం 1-45 గంటలకు బయలుదేరుతుంది సోమవారాలు, గురువారాలు మధ్యాహ్నం 3-40 గంటలకు చేరుతుంది.

బెజవాడ జనతా ఎక్స్‌ప్రెస్ సోమ, బుధ, శుక్రవారాలలో నరాసరి ఢిల్లీ వెళుతుంది. దీనికే కలకత్తా జనతా పెట్టెలు కూడా తగిలించబడగలవు.

1955 అక్టోబర్ 2, సోమవారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ విదియ
విదియ రా 10-20 గంటలవరకు
అశ్విని రా. 8-32 గంటలవరకు
వర్జ్యం: రా 11-41 నుంచి 1-12 గంటలవరకు

భూవసతికి గరిష్ఠ ప్రమాణ నిర్ణయం

విధానానికి ఢిల్లీ సమ్మతించిందని ఆహారమంత్రి శ్రీ జెయిన్ ప్రకటన

ఇండియా ప్రభుత్వం వ్యవసాయ విధానానికి లోక్ సభ ధ్రువీకరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 1—

భూవసతికి గరిష్ఠ ప్రమాణాలను నిర్ణయించాలని ఇండియా ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ ఎ. పి. జెయిన్ నేడు లోక్‌సభలో హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. భూవసతికి గరిష్ఠ ప్రమాణాల సమస్యను పరిశీలించి, అన్నెల్లాప్రుండాలో నిర్ణయించడానికిగాను అన్ని పార్టీలతో కూడిన కమిటీ నియామకం జరిగినదని కూడా తెలియజేస్తూ "ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా తుది నిర్ణయాలకు రాదలుస్తున్నాము" అని కూడా ఆయన తెలియజేశారు.

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాన్ని గురించి జరిగిన చర్చకు మంత్రి శ్రీ జెయిన్ సమాధానం చెబుతూ పై విషయాలను ప్రకటించారు.

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం "యింతవరకు తీసుకున్న చర్యల పట్ల" సంతృప్తి ప్రకటిస్తూ "భవిష్యత్తుకు ఉద్దేశించిన విధానాన్ని" బలపరుస్తూ కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఉపేంద్రనాథబర్మన్ తెచ్చిన తీర్మానాన్ని ఆమోదించిన తరువాత లోక్‌సభ సమావేశాలు తేదీ నిర్ణయం లేకుండా వాయిదా పడినవి.

వ్యవసాయమంత్రి శ్రీ జెయిన్, చర్చకు సమాధానం చెబుతూ భూవసతికి గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించాలని సభలో పెక్కుమంది సభ్యులు కోరుతున్నారని అంటూ భూవసతులకు గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించాలనే సూత్రానికి ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. భూముల పంపిణీలో సమానత్వం వుండాలన్నది ప్రభుత్వం విధానంగా వున్నప్పటికీ ప్రతి ఒక్కరికి విస్తీర్ణమైన భూవసతి వుండేటట్లు చూడడమనేది అసంభవమని చెప్పారు. కాగా ఈ విషయంలో సలహా చెప్పడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించినదని కూడా అన్నారు.

ప్లానింగ్ కమిషన్‌వారు కూడా భూవసతికి గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించాలనే సూత్రానికి అంగీకరించారని, అయితే తుది నిర్ణయాలకు రావడానికి ముందు దేశంలో రైతులు జమీందార్లకు గల భూవసతులను గురించి సరిశీలన జరగాలన్న నిర్ణయానికి వచ్చారని చెబుతూ ప్రస్తుతానికి దేశం మొత్తంమీద ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారని, వాటినిబట్టి విస్తీర్ణమైన ప్రమాణానికి మించి వున్న భూములు పంపిణీకి ఎంతగా లభ్యం కాగలవో తెలుసుకొనవచ్చునని వివరించారు.

భూవసతికి మాత్రమే గరిష్ఠ భూవసతి నిర్ణయిస్తూ, యితర ఆదాయాల వారికి కూడా అలాంటి నిర్ణయాలనే ఎందుకు చేయరన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ రెండూ వేర్వేరుసమస్యలని పేర్కొన్నారు. అందరూ ఉద్దేశిస్తున్న సోషలిస్టు సమాజంలో ఆదాయలకుకూడా ఎంతో కొంత గరిష్ఠపరిమాణాన్ని నిర్ణయించక తప్పదని అంటూ యిలా అన్నారు:-

"భూవసతిని యిష్టం వచ్చినట్లు పెంచలేము, అందుబాటులో వుంటగల భూములకు కొంత పరిమితి వుంది. కాని ఆదాయాలకు అలాంటి పరిమితిలేదు. యితోధికమైన కృషి ద్వారా ఆదాయాన్ని పెంచవచ్చు కనక నే భూవసతికి గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించడానికి, ఆదాయాలకు గరిష్ఠ ప్రమాణాలు నిర్ణయించడానికి ముడిపెట్టడం తగదు"

"సాగు చేసుకొనడానికిగాను భూములు తీసుకొనడాన్ని గురించి "ప్రస్తావిస్తూ జమీందార్లకు కొన్ని భూములు వుండడానికి ప్రభుత్వం సహజంగానే సమ్మతించగలదనిఅంటూ "అది కూడా కొన్ని షరతులకు లోబడి వుంటుంది" అని ప్రకటించారు. మామూలుగా కౌలుదారుకు అయిదెకరాల కనీస భూవసతి వుంటుందని, అదికూడా ఒకచోటనే యివ్వడానికి వీలుపడదు కనక మరొకచోట తగు భూమిని చూపవలసి వుంటుందని అంటూ "కేవలం సూత్రాలకు మాత్రమే కట్టుబడి వుంటే ఆచరణలో అనేక చిక్కులు రాగలవు కనకనే ఆచరణలో రైతులకు రక్షణ కలిగించడానికి అనువుగా ఈ సూత్రాలను సాధ్యమైనంత వరకు అనుసరిస్తూ వుండాలి" అని అన్నారు.

అడవుల అభివృద్ధికిగాను దేశం మొత్తంమీద అనుసరించదగిన విధానాన్ని సూచించడానికి ప్రత్యేకంగా ఒక సంఘాన్ని ప్రభుత్వం నియమించ దలచినదని కూడా మంత్రి శ్రీ జెయిన్ ప్రకటించారు ఈ సంఘం సూచించిన విధానం కేంద్రానికి, రాష్ట్రాలకు కూడా వర్తించగలదని, అంటూ అడవుల అభివృద్ధికిగాను పదికోట్ల రూపాయలు ఖర్చుకాగల ఒక పథకాన్ని ద్వితీయ పంచవర్షప్రణాళికలో చేర్చడానికి తనశాఖవారు ప్లానింగ్ కమిషన్‌కు అందజేశారనికూడా సూచించారు

వరదలవల్ల దెబ్బతిన్న ప్రాంతాలలోని గ్రామాలను పునర్నిర్మాణంచేయడంలో కొని మోడల్ గ్రామాలను ఏర్పాటుచేయించడాన్ని గురించి రాష్ట్రప్రభుత్వాలకు తగుసూచనలు పంపించగలనని కూడా అన్నారు.

సాధ్యమైనంతవరకు సహకార వ్యవసాయక విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహించ గలదన్నారు. పంటలకు, పశువులకు బీమా సౌకర్యాలు కలిగించడానికికూడా ప్రయత్నించ గలమన్నారు.

వ్యవసాయకూలీల సమస్యలను గురించి ప్రస్తావిస్తూ వారికి కనీసవేతనాల నిర్ణయ సమస్యను రాష్ట్రాల బాధ్యతకు అప్పగించ పెట్టారని తెలియజేశారు. పోతే భూములు యిచ్చేటప్పుడు వ్యవసాయ కూలీలకు అధిక ప్రాధాన్యతను యివ్వగలరని ప్రకటించారు. అవి భూవసతులు లేనివారికి, కుంటా, పెంటా కలవారికి తగినంతగా భూములు సమకూర్చడానికిగాను, గరిష్ఠ భూవసతుల నిర్ణయమనేది ఉద్దేశింపదగినదని చెప్పారు. సాగుకు లాయకీగా చేసిన బంజర్ల పంపిణీలో కూడా వ్యవసాయ కూలీలకు, హరిజనులకు ఆదివాసులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వగలరని వివరించారు:

గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికిగాను ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 200 కోట్ల రూపాయలను ప్రత్యేకిస్తున్నారని, ఈ మొత్తాన్ని ఖర్చు చేయడంతో, భూములపై ఆధారపడి బతికేవారిలో కొందరైనా గ్రామీణ పరిశ్రమలవైపు మొగ్గు చూపగలరని,తద్వారా వ్యవసాయ భూములపై వత్తిడి తగ్గిపోగలదని కూడా అన్నారు.

ప్రభుత్వ లక్ష్యాలు

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద వ్యవసాయ రంగానికి ఉద్దేశించిన కొన్ని కోటాలను కూడా శ్రీ జెయిన్ ప్రకటించారు. ఆహారధాన్యాల ఉత్పత్తి కోటి టన్నులకు అంటే 1955-56 నాటికంటె నూటికి 15 వంతులు పెంచదలచారు. ఆయకట్టును రెండు కోట్ల ఎకరాలకు పెంచదలచారు. కేంద్ర ట్రాక్టర్ల ఆర్గనైజేషన్ వారు పది లక్షల ఎకరాల బంజర్లను సాగుచేయదలుస్తున్నారు. రైతులకు పరపతి సౌకర్యాల కింద నాలుగు 225 కోట్ల రూపాయలు అందుబాటు చేయనున్నారు కూడా.

ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ముఖ్యంగా వ్యవసాయం, గ్రామీణ పరపతి సౌకర్యాలను గురించి లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ శ్రీ జెయిన్ పై విశేషాలను శుక్రవారంనాడు ప్రకటించారు.

వ్యవసాయపు పంటల ధరలను స్థిరీకరించడమూ, మార్కెటింగ్ సౌకర్యాలు గిడ్డంగివసతులు, పరపతి ఏర్పాట్లు, భూసంస్కరణలు జరిపించడం ద్వారా ప్రభుత్వం తన లక్ష్యాలను సాధించదలచినదని కూడా శ్రీ జెయిన్ వివరించారు

ధరల స్థిరీకరణకు ప్రభుత్వం అనుసరించిన విధానం చాలావరకు ఉద్దేశించిన ఫలితాలను యిచ్చిందని, ఆహార ధాన్యాల ధరలు ప్రస్తుతానికి కనీసపు ధరల కంటె హెచ్చుగానే వున్నవని అన్నారు.

గ్రామీణ పరపతి సౌకర్యాలు కలిగించి, సహకారోద్యమాన్ని అభివృద్ధి చేయడానికిగాను, రిజర్వు బ్యాంకి, స్టేట్ బ్యాంకి కూడా సముచితమైన పాత్రను నిర్వహించగలవని అన్నారు. 1960-61 నాటికి పెద్దరకం పరపతి సంఘాలు దేశంలో 12,000 వరకు వుండగలవని అన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చివరకు ఈ సంఘాల ద్వారా స్వల్పకాలపు అప్పులకింద 150 కోట్లు, మధ్యకాలపు అప్పులకింద 50 కోట్లు, దీర్ఘకాలపు అప్పులకింద 25 కోట్లు రైతులకు యివ్వగలరని, ఈ విధంగా గ్రామాలలోని పరపతి అవసరాలను నూటికి 30 వంతుల వరకు తీర్చగలరని వివరించారు.

రైతుల పంటలను విక్రయించడానికిగాను గిడ్డంగుల కార్పొరేషన్‌లను కేంద్రంలోను, రాష్ట్రాలలోను నెలకొల్పగలరని, యిందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పదికోట్ల రూపాయలవరకు ఖర్చు కాగలదని ప్రకటించారు కూడా.

దీనిపై జరిగిన చర్చలో కమ్యూనిస్టు గ్రూపు నాయకుడు శ్రీ ఎ. కె. గోపాలన్, ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ అశోక్ మెహతా పాల్గొని, భూవసతికి గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించజేయాలని కోరారు. సర్దార్ లాల్ సింగ్ (స్వతంత్ర) దానికి తీవ్రంగా వ్యతిరేకించారు.

శ్రీ యం. పి. మిశ్రా (కాంగ్రెసు-బీహారు) కుటుంబానికి 25-30 ఎకరాల భూవసతిని మాత్రమే వుంచాలన్నారు శ్రీ పి. లక్ష్మయ్య (కాంగ్రెసు. ఆంధ్ర) గారు రైతుల ఋణభారాన్ని తగ్గించజేయాలని చెప్పారు.

శ్రీ భగత్ ఝా ఆజాద్ (కాంగ్రెసు- బీహారు) మధ్యాహ్నములకు చెల్లించె పరిహారం తక్కువగా వుండాలని కోరారు. పండిట్ డి ఎన్. తివారీ (కాంగ్రెసు- బీహారు) ప్రభుత్వం రైతులకు పెట్టే అప్పులకు సంబంధించిన విధానంలో మార్పులు రావాలన్నారు శ్రీ బి. మిశ్రా (కాంగ్రెసు- బీహారు) సహకార సంఘాలు వసూలుచేసే వడ్డీరేట్లను తగ్గించాలన్నారు. శ్రీ జి హెచ్, దేశపాండే (కాంగ్రెసు- బొంబాయి) కేవలం వ్యవసాయ రంగంలోనే కాక, యితర రంగాలలో కూడా గరిష్ఠ ప్రమాణాలను నిర్ణయించాలని కోరారు అహ్మద్ మొహియుద్దీన్ (కాంగ్రెసు హైదరాబాద్) సహకారోద్యమంలో అధికారుల జోక్యం తగదని అన్నారు. డాక్టర్ పి. కృష్ణస్వామి (స్వతంత్ర-మద్రాసు) వ్యవసాయ సంస్కరణల వల్ల పంటల ఉత్పత్తి తగ్గకుండా చూడాలని కోరారు.

శ్రీ సురేశ్ చంద్ర మిశ్రా (పి. ఎస్. పి బీహారు) యింకా ఎక్కువగా బంజరు భూములను సాగుకులాయకీగా చేయాలని కోరారు రాజమాత కమలేందుమతి షా కాంగ్రెసు యు పి. భూములు తీసుకున్నవారికి త్వరితంగా పరిహారం చెల్లించాలని కోరారు. శ్రీ వి. ఎస్. మూర్తిగారు (కాంగ్రెసు- ఆంధ్ర) వ్యవసాయ కూలీలకు తగినంత పనులు చూపడానికి ఏర్పాట్లు జరగాలని అన్నారు శ్రీ చౌదరి రణబీర్ సింగ్ (కాంగ్రెసు- పంజాబు) ధరలు తగ్గే సమయంలో రైతులకు ప్రభుత్వం సహాయపడాలని కోరారు. శ్రీ ఎస్. ఎస్. మోరే (స్వతంత్ర, బొంబాయి) రైతుల పంటలకు ధరల గ్యారెంటీని యివ్వాలన్నారు. శ్రీ మాణిక్యలాల్ వర్మ (కాంగ్రెసు, రాజస్థాన్) ఆదివాసులకు భూములుయిచ్చి, దేశమంతటా తిరగకుండా చేయాలని కోరారు శ్రీ పి. ఎన్. రాజభోజ్ (కాంగ్రెసు బొంబాయి) జమీందార్లు తమ బంధువులకు భూములు పంచి పెట్టడాన్ని అరికట్టాలన్నారు శ్రీ పి. థామస్ (కాంగ్రెసు-మద్రాసు) శ్రీ జుగల్ కిషోర్ సిన్హా (పి. ఎస్. పి బీహారు) సహకార సంఘాలను తగురీతిని పునర్నిర్మాణంచేసి అవి రైతులకు పూర్తిగా సహాయపడేటట్లు చూడాలని అన్నారు. శ్రీ ఎస్. సి. సామంత (కాంగ్రెసు-బెంగాల్) ఉత్పత్తి ఖర్చులనుబట్టి పంటలకు కనీసపు ధరలు నిర్ణయించాలని కోరారు.

శ్రీ తులసీదాస్ కిలాచంద్ (స్వతంత్ర బొంబాయి) కేవలం వ్యవసాయ దారులను వృత్తిలో వుంచుకొనే ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. శ్రీ వై. ఈశ్వరరెడ్డి గారు (కమ్యూనిస్టు- ఆంధ్ర) భూములకు గరిష్ఠ ప్రమాణ నిర్ణయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని కోరారు శ్రీ యం. ఆర్. కృష్ణ (కాంగ్రెసు- హైదరాబాదు) హైదరాబాదులో పెద్ద యెత్తున సాగుతున్న కౌలుదార్ల గెంటి వేతలను అరికట్టాలని అన్నారు. డాక్టర్ యం. గంగాధరశివ (కాంగ్రెసు-ఆంధ్ర) బంజరు భూములను హరిజనులకు పంచిపెట్టాలని కోరారు. పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ (కాంగ్రెసు-పంజాబు) లాభదాయకమైన కమతాలను ఏర్పాటుచేయాలని అన్నారు. శ్రీ పి డి టాండన్ (కాంగ్రెసు-యు పి) ప్రతి జిల్లాలోను కొన్ని నమూనా గ్రామాలను అభివృద్ధి చేయాలని అన్నారు. శ్రీ అమరనాధ విద్యాలంకార్ (కాంగ్రెసు- పంజాబు) వ్యవసాయ కూలీలకు కనీసపు కూలి రేట్లు వెంటనే నిర్ణయింపజేయాలని కోరారు.

శ్రీ ఎస్. సి కాస్లీవాలా (కాంగ్రెసు-రాజస్థాన్) తిరువాన్కూరు-కొచ్చిన్, పంజాబు వంటి జనసమ్మర్దం గల ప్రాంతాల వారిని రాజస్థాన్ వంటి జనసమ్మర్దంలేని ప్రాంతాలకు తరలించి తగిన సౌకర్యాలు కలిగించాలని కోరారు.

శ్రీ సజన్‌లాల్ సక్సేనా (స్వతంత్ర-యు పి) త్వరితంగా అభివృద్ధిని సాధించడానికిగాను చైనాలో వలె వ్యవసాయ సంస్కరణలు అమలు జరపాలని కోరారు. శ్రీ జయపాల్ సింగ్ (జార్ఖండ్ పార్టీ-బీహారు) అడవుల సంరక్షణ అవసరమని అన్నారు.

వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ పంజాబురావు దేశముఖ్ ప్రసంగిస్తూ గోసంరక్షణలో ప్రభుత్వం త్వరితగతిని తగిన ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఆరు రాష్ట్రాలలో యిందుకు సంబంధించిన శాసనాలు 22 అమలు జరుగుతున్నవని చెప్పారు.

ధరల స్థిరీకరణ విధానాన్ని అవసరమైన సందర్భంలో మరికొన్ని పంటలకు కూడా వర్తింపజేయగలమని అన్నారు.

గ్రామీణుల ఋణభారం, వడ్డీ వ్యాపారస్థుల గురించి ప్రసంగిస్తూ యిది కేవలం రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, అయినప్పటికీ అనేక రాష్ట్రాలు తగిన శాసనాలు చేసినవని వివరించారు.

గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్‌కు వచ్చే మిగులు సరుకులు విపరీతంగా పెరుగుతున్నవని, ఏటేటా కొన్ని టన్నులు వాడకంలో పెట్టడానికే ధరల స్థిరీకరణ విధానం అనుసరించబడినదని కూడా వివరించారు కనకనే ఉత్పత్తిలోగాని, మార్కెట్‌కు సప్లయిలలోగాని ఎలాంటి చిక్కులు రావని హామీ యిచ్చారు కూడా

అప్పటికి రాత్రి పొద్దుపోయినది అంతటితో చర్చ ముగింపు చేయబడి, ఆహార మంత్రి తీర్మానం ఆమోదించిన వెంటనే సభాసమావేశాలు తేదీ నిర్ణయం లేకుండా వాయిదా వేయబడింది.

అలహాబాద్‌లో హర్తాళ్

విద్యార్థుల సమ్మెపట్ల సానుభూతి

అలహాబాద్, అక్టోబర్ 1 — అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు సాగిస్తున్న ఆందోళన పట్ల సానుభూతిసూచకంగా నేడు నగరంలో సమ్మె జరుపబడింది దుకాణాలు, వాణిజ్య సంఘాలు అన్నీ మూసివేయబడినవి

కొందరు రాజకీయ నాయకుల సహకారంతో పట్టణమంతా హర్తాళ్ జరుపవలసిందిగా యూనివర్శిటీ విద్యార్థుల కార్యాచరణ సంఘం కోరింది

రాత్రి పొద్దుపోయిన తర్వాత యూనివర్శిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ మున్షీ విద్యార్థుల సంఘాధ్యక్షునికి ఒక సందేశం పంపుతూ పాత్రిది పెట్టే ప్రదర్శనాలను, నిరాహార దీక్షలను, సమ్మెలను విరమించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పితే, తను సహాయం చేయడానికి సిద్ధంగా వున్నానని పేర్కొన్నారు.

నేటి మధ్యాహ్నంవరకు చాన్సలర్ సందేశం గురించి కార్యాచరణ సంఘం ఎలాంటి నిర్ణయం చేయలేదు.

చెన్నపురిలో ఆంధ్రరాష్ట్రం వార్షికోత్సవాలు

ఉద్యోగుల ఉత్సాహం ప్రశంస

మద్రాసు, అక్టోబర్ 2 — ఆంధ్ర రెవిన్యూబోర్డు కార్యాలయోద్యోగులు, ఆంధ్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ కార్యాలయోద్యోగులు నిన్న సాయంత్రం రెవిన్యూబోర్డు కార్యాలయం ఆవరణలో అమితోత్సాహంగా రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకున్నారు.

నగరంలోని ఆంధ్రప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులందరూ తమ కుటుంబాలతో సహా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆంధ్ర రెవిన్యూబోర్డు మొదటి సభ్యుడు శ్రీ కె. యం. ఉన్నితన్ ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించారు. గత రెండు సంవత్సరాలనుంచి ఉద్యోగులు అమితోత్సాహంతో కృషి చేస్తున్నందుకు ఆయన సంతృప్తిని ప్రకటించారు.

ఇదే ఉత్సాహంతో ఇకముందు కూడా పనిచేసి, రాష్ట్ర విభజన ప్రజానీకానికి శ్రేయస్కరమయ్యేటట్లు చేయాలని ఉద్బోధించారు

వ్యవసాయ శాఖ డైరెక్టర్ శ్రీ వి జె నాయుడుగారు సభికులకు స్వాగతం చెబుతూ, భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన సూత్రం ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రరాష్ట్రమేనని, అది శైశవావస్థలో వున్నప్పటికీ తన వ్యవహారాలను చక్కదిద్దుకొనగలగడం అత్యంత హర్షణీయమని అన్నారు.

ఇండియా ప్రభుత్వానికి సమర్పించబడిన ఫజలీ ఆలీ కమిషన్ నివేదిక సంగతి ప్రస్తావించి, ఈ కమిషన్ సిఫారసుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడవచ్చునన్నారు.

ఆంధ్రలో గల సాధన సంపత్తి అశేషమని, ఆటి రాష్ట్రానికి భవిష్యత్తు ఉజ్జ్వలంగా వుండగలదనడంలో సందేహం లేదని, ఆంధ్రరాష్ట్రం ఏ కొద్దిపాటిని సాధించినా అది దేశాభ్యున్నతిలో ఒక విభాగం కాగలదని అన్నారు.

బహిరంగసభ తర్వాత కుమారి రాధారాణి గీతాలు పాడింది. శ్రీ ఎ. చలపతిరావు బృందం "అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు" బుర్రకథ చెప్పారు. కుమారి ప్రమీలారాణి నృత్యం చేసింది. శ్రీ పి. వి. సత్యనారాయణ గారు మ్యాజిక్ చేశారు.

జాతీయ గీతగానంతో కార్యక్రమం సమాప్తమైంది.

చెన్నపురి ఆంధ్ర మహాసభ విందు

మద్రాసు, అక్టోబర్ 2 — ఆంధ్రరాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి చెన్నపురి ఆంధ్ర మహాసభవారు పెద్ద విందు ఏర్పాటు చేశారు

నగరంలోని ఆంధ్ర ప్రముఖులు దాదాపు 400 మంది అతిథులు ఈ విందుకు హాజరైనారు.

విందుకు పూర్వం కుమారి ఇందిర, వసంతల నృత్య ప్రదర్శనం జరిగింది.

విందు సందర్భంలో "ఆంధ్రప్రభ" అసిస్టెంట్ ఎడిటర్ శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు మాట్లాడుతూ, ఫజలీ ఆలీ కమిషన్ ఏమి సిఫారసులను చేసి వున్నప్పటికీ మద్రాసు నగరంలోను, తమిళనాడులోను గల అల్ప సంఖ్యాకుల హక్కుల రక్షణ విషయమై అమిత జాగ్రత్తగా వుండాలన్నారు.

ఆంధ్రాభ్యుదయం

కలకత్తా సభలో బెంగాల్ మంత్రి ప్రశంస

(మనవిలేకరి)

కలకత్తా, అక్టోబరు 1 — పశ్చిమ బెంగాల్ ఆహారశాఖా మంత్రి శ్రీ పి. సి. సేన్ గత రెండు సంవత్సరాలలోను ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖంగా సాధించిన అభివృద్ధికి జోహార్లు చెప్పారు.

నేడిచ్చట జరిగిన ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఆంధ్రరాష్ట్రం సాధించిన అభివృద్ధిని బట్టి, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరించడంలో ఇండియా ప్రభుత్వం సముచితంగానే వ్యవహరించిందని దృఢపడుతున్నదని చెప్పారు కూడా కేవలం అభివృద్ధిని సాధించడమే కాక, రాష్ట్రనిర్మాణం జరిగిన వెంటనే ఆంధ్రులు ఎంతో హుందాతనంతో వ్యవహరించడం ద్వారా ఆంధ్రరాష్ట్రం తన ప్రతిష్ఠను కూడా పెంచుకొన్నదని అన్నారు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం హక్కు గురించి వున్న మద్రాసు నగరాన్ని రాష్ట్రానికి స్వచ్ఛందంగానే నిష్క్రమణం చేసి వుండడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

నేషనల్ లైబ్రరీ లైబ్రేరియన్ శ్రీ బి. ఎస్. కేశవన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశంలోని వివిధప్రాంతాల పారిశ్రామికాభివృద్ధికి ఆంధ్ర కార్మికులు చేసిన కృషిని శ్రీ సేన్, శ్రీ కేశవన్ కూడా ప్రశంసించారు.

కర్నూలులో

ఆంధ్ర రాజధాని కర్నూలులో రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవాలు ఉత్సాహంగా జరిగినవి. ఉదయాన్నే స్కూలు పిల్లలు పురవీధులలో వూరేగింపులు జరిపి ఆ తరువాత తమ పాఠశాలలలో సమావేశమైనప్పుడు అక్టోబరు 1 వ తేదీ ప్రాధాన్యతను వివరించారు.

ఆంధ్రా గవర్నమెంట్ ప్రెస్ కార్మికులు 250 మంది చక్కని ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేసి, పతాకవందనం చేశారు

సాంఘిక సేవకులు కూడా మురికి పేటలను సందర్శించి, ఆ ప్రాంతాలలోని పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.

రాజధానిలోని అన్ని ప్రయివేటు, పబ్లిక్ భవనాలపైన జాతీయ పతాకాలు ఎగరవేయబడింది.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున యిక్కడ వున్న శాసన సభ్యులందరూ పట్టణంలోని వివిధ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు

జిల్లా కేంద్రాలలో కూడా పోలీసు పెరేడులు జరిగినవి. జిల్లా కలెక్టరు పెరేడ్లను అందుకున్నారు రాష్ట్రం. అంతటా నేను సెలవు ప్రకటించబడినది కూడా మొత్తం మీద నూతనాంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదనే విశ్వాసం, ఉత్సాహం సర్వత్రా కనిపిస్తున్నది

1956 నుంచి తిరుపతి విశ్వ విద్యాలయంలో ప్రి యూనివర్శిటీ కోర్సు

—కళాశాలాధ్యక్షుల నిర్ణయం

తిరుపతి, సెప్టెంబర్ 30—

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వున్న కళాశాలల అధ్యక్షులు, యూనివర్శిటీ ప్రొఫెసర్లు నేడిక్కడ జరిపిన సమావేశంలో 1956 నుంచి అన్ని యూనివర్శిటీ కళాశాలలలోను ప్రి యూనివర్శిటీ కోర్సు ప్రారంభించాలని నిర్ణయించబడింది.

ఈ సమావేశానికి వైస్ చాన్సలర్ డాక్టర్ గోవిందరాజులునాయుడుగారు అధ్యక్షత వహించారు.

మూడు సంవత్సరాల ప్యాస్ డిగ్రీ కోర్సు ప్రారంభించాలని, తత్ఫలితంగా, ఇంటర్మీడియెట్ కోర్సు రద్దుచేయాలని నిర్ణయించబడినట్లు తెలుస్తున్నది.

ప్రీ యూనివర్శిటీ కోర్సు నిమిత్తం హైస్కూళ్లలో ఏర్పాట్లు జరిగేవరకు తాత్కాలికంగా 1956 నుంచి అనుబంధ కళాశాలలలోనే ఈ కోర్సు ప్రారంభించాలని నిర్ణయించబడింది.

కోర్సు కింద పేర్కొన్న విధంగా ఏర్పాటు చేయబడుతుంది: ఒకటవ పార్టులో ఇంగ్లీషు, మరొక భాష—భారతీయ భాషగాని, విదేశ భాషగాని, ప్రాచీన భాషగాని, నవీన భాషగాని రెండవ పార్టులో మానవ విజ్ఞానానికి సంబంధించిన పాఠ్య పుస్తకం. ఎ. బి. గ్రూపుల నుంచి ఒక విషయం. ఇతర గ్రూపుల నుంచి ఒక విషయం, ఎ గ్రూపులో సైన్సు లెక్కలు బి గ్రూపులో శాస్త్రేతర విషయాలు లెక్కలు మినహాగా, లలితకళతో సహా.

పెరంబూరు ఫ్యాక్టరీ

(1 వ పేజీ తరువాయి)

చూసి కడకు కొత్త రైలుపెట్టె నిర్మించబడిన చోటుకు వచ్చారు.

ప్రధాని నెహ్రూ వేదిక పైకి రావడంతోనే అక్కడ వేచివున్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆనందోత్సాహంతో మిన్నుముట్టేలాగ హర్షధ్వానాలు చేశారు. ఆయన చేతులు మోడ్చి సభికులకు చిరునవ్వుతో ప్రతివందనం చేశారు.

ఫ్యాక్టరీ తరపున చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ కె సడగోపన్ ప్రధాన మంత్రికి హృదయ పూర్వకంగా స్వాగతం చెప్పారు

దేశం మొత్తానికి లాభప్రదాయకం కాగల ఈ ఫ్యాక్టరీ మద్రాసు రాష్ట్రంలో పని చేస్తునందుకు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ సంతృప్తిని వెలిబుచ్చారు.

ఇండియా రైల్వే శాఖామంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఈ ఫ్యాక్టరీ స్థాపన చరిత్రను వివరించి, కొత్తరకం ఉక్కు రైలుపెట్టెల ఉత్పత్తికి ప్రారంభోత్సవం చేయవలసిందిగా ప్రధాని నెహ్రూను విజ్ఞప్తి చేశారు.

అంతట, ప్రధాని నెహ్రూ బొత్తాము రూపంలో వున్న స్విచ్‌ని నొక్కగా ఈ ఫ్యాక్టరీలో నిర్మింపబడిన మొదటి రైలుపెట్టెపై పటాలపై పడవ నార బించింది. ప్రేక్షకులు దిక్కులు పిక్కటిల్లేటట్లు హర్షధ్వానాలు చేశారు.

మద్రాసు ఆగమనం

మద్రాసు, అక్టోబర్ 1 — ప్రధాని పండిట్ నెహ్రూ తమిళనాడులో మూడురోజులు పర్యటించే నిమిత్తం నేడు యిక్కడకు వచ్చారు

ఆయనను చూడడానికి పెక్కుమంది మద్రాసు పౌరులు మీనంబాకం విమానాశ్రయానికి వెళ్లారు.

భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంనుంచి పండిట్ నెహ్రూ, ఆయన పరివారం సరిగా నేటిమధ్యాహ్నం 1-20 గంటలకు విమానాశ్రయంలో దిగారు. భారత ప్రధాని విమానంనుంచి దిగగానే 'నెహ్రూ-కి-జై' కేకలు మిన్నుముట్టాయి.

ఆయనతోకూడా కేంద్రప్రభుత్వ రైల్వే మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి వున్నారు

మద్రాస్ గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, మద్రాస్ ముఖ్యమంత్రి శ్రీ కె కామరాజ్, కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల శాఖామంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి ముందుగా పండిట్ నెహ్రూకు స్వాగతమిచ్చారు. ప్రధాని విమానం మెట్లు దిగుతూ ముకుళిత హస్తులై మందస్మితవదనంతో స్వాగతం స్వీకరించారు.

తెలుపు ఖద్దరు ఉడుపులు, మామూలు గాంధీ టోపీ ధరించిన పండిట్ నెహ్రూ మంచి ఉత్సాహంగావున్నారు ఆశ్రయంలో తనదర్శనం కోసం గుమిగూడివున్న ప్రజలను చూసి చేతులు పైకెత్తి వారి హర్షధ్వానాలు జేజేలను అందుకున్నారు.

గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, కేంద్ర మంత్రి శ్రీ టి. టి కృష్ణమాచారి, శ్రీ కామరాజ్‌లు అభినందన ప్రత్యభివందనాలు చేసుకున్నారు అటుపైన మద్రాసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ ఆర్. ఎస్. సత్యనాదన్ పండిట్ నెహ్రూకు పరిచయం చేయబడ్డారు.

పండిట్ నెహ్రూ ఆయనతోను విమానాశ్రయంవద్దకు వచ్చివున్న అధికార, అనధికార ప్రముఖులతో కరచాలనం చేశారు

ఒక వరుసలో నిలిచివున్న ప్రముఖులను ఒక్కొక్కరిని శ్రీ టి టి. కృష్ణమాచారి గారు పరిచయం చేయగా ప్రధాని వారిని కుశలప్రశ్నలడిగారు

శ్రీమతి అంబుజమ్మాళ్ ఒక ఖాదీమాలను

తమిళనాడు ప్రజల తరపున శ్రీ కక్కన్ ఒక పెద్ద గులాబీపూలదండను వేయగా పండిట్ నెహ్రూ చాలా సంతోషించినట్లు కనిపించారు.

పదినిముషాల పాటు ఈ పరిచయకలాపం జరిగిన పిదప ప్రధాని రాజభవన్‌కు తనను కొనిపోవడానికై వేచియున్న కారులో కూర్చొనబోతూ అటు ఆ విమానాశ్రయ భవనాలకు ఒక వైపున తన దర్శనానికై కనిపెట్టుకుని వున్న స్త్రీలను, పిల్లలను చూచి ఎండను లెక్కచేయక కొన్ని అడుగులు ముందుకువేసి వారికి నమస్కరించి, ఆ తర్వాత గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ వెంటరాగా రాజభవన్‌కు కారులో వెళ్ళిపోయారు.

విమానాశ్రయంనుంచి రాజభవన్‌కు గల మార్గం పొడుగునా ప్రజలు గుమిగూడి జయధ్వానాలు చేశారు.

విమానం రావడానికి చాలాసేపు ముందుగానే ప్రత్యేకంగా ఆహ్వానింపబడినవారు, ఉన్నతోద్యోగులు, గవర్నర్, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచార్యులుగారు, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ రైల్వేల ఉపమంత్రి శ్రీ ఓ వి. అళగేశన్, మద్రాసు ప్రభుత్వ మంత్రులు హాజరైనారు.

మద్రాసులోని సైనిక, నౌక, వైమానిక శాఖాధికారులు కూడా హాజరైనారు

రాజభవన్‌కు వారు చేరేసరికి మధ్యాహ్నం 1-35 గంటలయింది.

వారి వెంబడినే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మద్రాస్ ప్రభుత్వ వ్యవసాయ మంత్రి శ్రీ ఎం. భక్తవత్సలం వచ్చారు.

రాజభవన్‌లోనే వున్న శ్రీమతి ఇందిరాగాంధీ తండ్రి రాగానే కలుసుకొన్నది,

ఆ తర్వాత శ్రీ సి. రాజగోపాలాచారిగారు కూడా రాజ్‌భవన్‌కు రాగా గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ్ ఆయనను పండిట్ నెహ్రూవున్న హాలులోనికి తీసుకువెళ్లారు. రాజాజీతో పండిట్ నెహ్రూ కరచాలనం చేశారు. రాజాజీ శ్రీమతి ఇందిరా గాంధీకి కూడా శుభాకాంక్షలను అందజేశారు. అందరు కాసేపు కులాసాగా సంభాషించుకొన్నారు.

ఈ సమయంలోనే శ్రీ కె. కామరాజ్, శ్రీ ఎం. భక్తవత్సలం గాంధీజయంతి సందర్భంగా ఖాదీవస్త్రాల అమ్మకం ప్రారంభోత్సవం జరిపారు.

పండిట్ నెహ్రూ 250 రూపాయల విలువగలవి, గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నూరు రూపాయలవి, శ్రీ రాజగోపాలాచారి, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి శ్రీమతి ఇందిరగాంధీ ఒక్కొక్కరు 50 రూపాయల విలువగలవి ఖాదీలు కొన్నారు.

ముఖ్యమంత్రి, శ్రీ భక్తవత్సలం పండిట్ నెహ్రూ నుంచి 1.45 గంటలకు సెలవు తీసుకొన్నారు ప్రధాని రాజభవన్‌లో శ్రీ రాజాజీ, గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి శ్రీమతి ఇందిర గాంధీలతో విందారగించారు.

భోజనానంతరం కొంచెం విశ్రాంతి తీసుకొన్నపిదప పండిట్ నెహ్రూ శ్రీ శ్రీప్రకాశ, శ్రీమతి ఇందిర గాంధీలతో పెరంబూరుకు వెళ్ళారు.

రాజభవన్ ప్రాంగణంలో ఆయన శ్రీ రాజాజీని వీడ్కొలిపారు.

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ముందుగానే పెరంబూర్ వెళ్లారు.

నాగపూర్‌లో మకాం

నాగపూర్, అక్టోబర్ 2— ప్రధాని పండిట్ నెహ్రూ మద్రాసుకు వెళుతూ నేటి ఉదయం సోనెగావ్ విమానాశ్రయంలో 45 నిమిషాలు ఆగారు. 9-15 గంటలకు ఆయన విమానంనుంచి దిగగానే వెంటనున్న కేంద్ర రైల్వే మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రితో కలిసి విమానాశ్రయంలోని అతిథి మందిరానికి వెళ్ళి మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభిసీతారామయ్య, ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా గార్లతో కలిసి ఫలాహారాలు ఆరగించారు

ఆ తర్వాత పండిట్ జీ బయటకు వచ్చినప్పుడు ఆయనవద్ద ఒక సీలువేసిన కవరు కనిపించింది అది ఫజలీ ఆలీ కమిషన్ నివేదిక అయివుండాలని అనుకున్నారు.

పండిట్ నెహ్రూ ప్రయాణం చేస్తున్న ఒకోటా విమానం సరిగా 10 గంటలకు మద్రాసుకు బయలుదేరింది.

శ్రీ శుక్లాను పత్రికా ప్రతినిధులు సమీపించగా పత్రికా ప్రతినిధులు ఇన్ని రోజులుగా తహతహ పడుతూవున్నదే ఆ కవరులో వుందన్నారు.

"నేనేమైనా చెబుతానని ఆశించవద్దు" అని ఆయన వెంటనే ఆయుర్వేద కళాశాల ప్రారంభోత్సవం జరపడానికి రైలుమీద రాయపూర్ వెళ్లారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికలను కేంద్ర ప్రభుత్వం హోంశాఖ అన్నిరాష్ట్రాల ముఖ్య మంత్రులకు పంపివుండాలని భావించబడుతూవుంది

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత రాజకీయ వర్గాలలో వ్యాపించివున్న వదంతులను బట్టి మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది మరాఠీ జిల్లాలలో విదర్భను మధ్యప్రదేశ్, భోపాల్, వింధ్యప్రదేశ్, మధ్యభారతీలోని మాల్వా భాగాలలోని హిందీ మాట్లాడే 14 జిల్లాలతో మహాకోశల్ రాష్ట్రాన్ని నిర్మించవలసినదిగా కమిషన్ సిఫారసు చేసినట్లు తెలుస్తున్నది.

బీహార్ సంఘటనలు

కాంగ్రెసు అధ్యక్షుని సలహా

పాట్నా, అక్టోబర్ 2— బీహార్ శ్రేయస్సును కోరే ప్రతివొక్కరూ గత ఆగస్టులో జరిగిన కల్లోలాల విచారణ ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూడడం అవసరమని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ నేడు ఉద్బోధించారు

ఈ విచారణ రాష్ట్రంలోని ఉన్నత న్యాయాధికారికి అప్పగించబడిందన్నారు.

నాలుగు రోజులు బీహార్‌లో పర్యటించడానికి కాంగ్రెసు అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు.

వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెసువాదులు పరిస్థితిని గురించి తమతమ అభిప్రాయాలను చెప్పారు. ప్రస్తుతం ఇది న్యాయవిచారణకు అప్పగించబడింది. కనక తన బాధ్యత తగ్గిందని కాంగ్రెసు అధ్యక్షుడు అన్నారు.

కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడుగా తాను మంత్రివర్గం విధుల నిర్వహణలో జోక్యం కల్పించుకోడం ఇష్టంలేదన్నారు.

ఆయా వర్గాలకు చెందిన కాంగ్రెసువాదులు తమ తమ అభిప్రాయాలను నివేదించారు. మాజీ పార్లమెంటరీ కార్యదర్శి షా మహమ్మద్ ఉమైర్ ఒక్కడే విడిగా శ్రీ ఢేబర్‌ను కలుసుకున్నారు.

వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెసువాదులు సమర్పించిన మెమొరాండాలలో పరస్పరారోపణలు వున్నవి.

శాస్త్ర పరిశోధనలు

విరివిగా కొనసాగించడానికి ద్వితీయ ప్రణాళికలో అవకాశం

("ఆంధ్రప్రభ" ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 — ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పరంగా శాస్త్రపరిశోధనను అభివృద్ధిపరచడం గురించి నేడిక్కడ ప్రధాని పండిట్ నెహ్రూ అధ్యక్షతను జరిగిన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సమితి కార్యవర్గ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు చేయబడినవి.

ఇండియాలోని 14 జాతీయ పరిశోధనాగారాలను సమర్థంగా నిర్వహించడం నిమిత్తం ప్రతి పరిశోధనాగారానికి ఒక కార్యవర్గం, ఒక శాస్త్రవిషయక సలహాసంఘం నియమించడానికి నిర్ణయించబడింది.

యువకులకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనలు జరపడానికి వీలుగా "సైంటిఫిక్ సివిల్ సర్వీస్" ఒకటి తలపెట్టబడింది.

విశేషంగా వినియోగంలో గల మూసల పరిశ్రమాభివృద్ధికి దేహ్రాడూన్, పూనా, బెంగుళూరు, కాన్పూరులలో సంస్థలు నెలకొల్పేందుకు కార్యవర్గం తీర్మానించింది.

ఇండియాలోని వివిధ పరిశోధన కేంద్రాలలోని పని కొనసాగించడానికి 5½ కార్యవర్గం మంజూరు చేసింది.

తూర్పు బెంగాల్ శరణార్థుల పునరావాసం

కర్నూలు, సెప్టెంబర్ 29 — రాష్ట్రంలో తూర్పు బెంగాల్ శరణార్థుల పునరావాసానికి స్థలాలను కేటాయించడానికి ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించినదని రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో చెప్పారు.

శ్రీ ఎస్. వేమయ్యగారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తూర్పు బెంగాల్ శరణార్థుల పునరావాసానికి కొన్ని స్థలాలు ప్రతిపాదించబడినవని, యూనియన్ ప్రభుత్వాధికారులు ఆ స్థలాలను పరిశీలించిన తర్వాతనే వాటిలో ఏదో ఒక స్థలం ఎంచుకొనబడుతుందని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు తెలిపారు.

(6 వ పేజీ తరువాయి)

61 సంవత్సరాల ఈ ఆచార్యుడు తెల్లవారుజామున 2-30 గంటలకు ప్రార్థనలతో తన చర్య ప్రారంభిస్తారు. ఈ ప్రార్థనలలో సహచరులు పాల్గొంటారు. తెల్లవారుజామున 4-30 కు తన యాత్ర ప్రారంభిస్తారు ఆయన ఫలహారం, భోజనం అంతా పటి పెరుగు మాత్రమే ఒకప్పుడు పెరుగులో తేనె కలిపి పుచ్చుకుంటారు. చిన్న పేగులలో పుండుతో ఈయన చాలకాలంగా బాధపడుతున్నారు. దీని ఉపశాంతికి ఈయన తేనె తీసుకుంటారు. ఆయన మధ్యాహ్నం గంటసేపు విశ్రమించి తిరిగి యాత్ర సాగిస్తారు. సుమారుగా రోజుకు పన్నెండు మైళ్ళు నడుస్తారు. పర్యటనానంతరం తాను మకాం చేసిన గ్రామంలో ప్రార్థనల తర్వాత సహచరులతో మత విషయాలను గురించి చర్చిస్తారు.

ఆచార్య భావే బహుభాషావేత్త. 18 భాషలు ధారాళంగా మాట్లాడగలరు గనుక దేశంలోని ఏ ప్రాంతంలోనైనా హాయిగా వుంటూ, ప్రజలలో కలిసిపోగలరు ఆయన రాత్రి 9-0 గంటలకు పడుకుంటారు.

నేడు ✝ ప్రారంభం

ఇండియాలో ఆరవ టి బి సీల్ విక్రయ ఉద్యమం

(న్యూఢిల్లీలోని ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారిచే ఏర్పాటు చేయబడింది.)

1955-56 టి బి సీల్

దయచేసి ఈ సీల్సును భారీగా కొనండి. ఒక టి బి సీల్ ఒక అణా మాత్రమే. ఇవి మద్రాసు-8, డిమ్స్ బిల్డింగ్స్, చీఫ్ హెల్త్ ఆఫీసర్ ఆఫీసులో మద్రాసు ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్ ఆనరరీ సెక్రటరీ వద్దను, పేటలో ఇతర ఏజన్సీలలోను దొరకును.

జ్ఞాపకముంచుకోండి!

క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజలు సాగించే పోరాటంలో మీ తోడ్పాటు నిరానరి యెంతో సహాయం చేస్తుంది.

స్థలదాత: ఆంధ్రప్రభ, మద్రాసు.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

తెనాలి మునిసిపాలిటీ

తెనాలి మునిసిపలి వారికొన్నర పాతగ్రిల్లో ఒక మావమాటిక్కు ఆసిస్టెంటు (స్కేలు రు 85-5-125-10-175 మరియు మామూలు ఎలవెన్సులు), కటి డ్రాయింగ్ టీచరు (స్కేలు రు 41-3-60 2-80 మరియు మామూలు ఎలవెన్సులు). ఉద్యోగములకు అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. దరఖాస్తుదారులు తమ వయస్సు, కులము, గత అనుభవము తెలియజేయవలెను. దరఖాస్తులు 10-10-55 తేదీనాటికి ఈ దిగువ సంతకము చేసినవారికి అందవలెను. వారు తమ దరఖాస్తుల నకళ్ళను జిల్లాడు. సెకండ్ సర్కిలీ గరులు మ్యూ... ఇన్ స్పెక్టర్ గారికి పంపవలెను.

ప్రీ అభ్యర్థులకు ప్రవరమూరకాళము ఇవ్వబడును. ఈ ఉద్యోగములు ప్రస్తుతము తాత్కాలిక మయినప్పటికి పర్మనెంటు కాదగు అవకాశము గలదు.

(సం) కె. వెంకటేశ్వరరావు,
కమీషనరు.

మచిలీపట్టణం మునిసిపాలిటీ

టెండరు నోటీసు

క్రింది వస్తువులకు నిర్ణీత పారములలో సీలు చేసిన టెండర్లు 14-10-55 తా. 3 గంటల వరకు కమీషనరుగారిచే ఆయన ఆఫీసులో తీసుకొనబడి ఆదే రోజు సా 3-10 గం.లకు తెరవబడును. ఆలస్యంగా చేరిన టెండర్లు నిరాకరింపబడును.

1. ముస్సాపాలెంబుల్లు, ముణుకుట్లవారియలు మీదుగా కాజాపారిపేట జంక్షన్ నుంచి మెయిన్ రోడ్డువరకు వీధికి మెటల్ రోడ్డు వేయుట వని సుమారు విలువ రు 1730/- ప్రారంభ టెండరు డిపాజిట్టు రు 84/-

2. శీలంవారి రోడ్డు నుంచి శివాలయం రోడ్డు వరకు గొడవర్తి వారి ఫ్యాక్టరీ రోడ్డు ఎత్తు పెంచి రీమెటలింగు చేయుట. వని సుమారు విలువ రు. 1885/- ప్రారంభ టెండరు డిపాజిట్టు రు. 95/-

3. దావల మార్కెటు స్థలంలో కొత్తగా దండి ఘూంపం స్థాల కట్టుట - వని సుమారు విలువ రు. 994/- ప్రారంభ టెండరు డిపాజిట్టు రు. 50/-

ఏ టెండరునుగాని, అన్ని టెండర్లనుగాని ఎట్టి కారణములు తెలుపకుండనే అంగీకరించుటకును, నిరాకరించుటకును కౌన్సిలుకే అధికారం కలదు.

కంట్రాక్టుకు సంబంధించిన ఎం. డి ఎస్. ఎస్. తదితర డాక్యుమెంట్లు ఆఫీసు వేళలలో మునిసిపల్ యింజనీరు ఆఫీసులో చూచుకోవచ్చును.

షెడ్యూలులో చేరిన పని ఒక్కొక్క అంశమునకు ప్రతి టెండరుదారు స్పష్టమైన రేటును తెలుపవలెను.

టెండరు డాక్యుమెంట్ల కాపీలు, ఇతర వివరములు ఒక్కొక్క వనికి రు. 2-0-0 చెల్లించి మునిసిపల్ యింజనీరు ఆఫీసులో పొందవచ్చును.

(సం) ఎస్. అంకన్న,
కమీషనరు, 27-9-55.

ప్రకటన

వస్తుతీరోగములకు సిద్ధౌషధము

వస్తు వ్యాధిని శ్రీ ఎ. సి. కృష్ణస్వామి బి. ఎ. బి. ఎల్., ఎం. డి. హెచ్. గారి కృపచారిక్ ఔషధము సఫలముగా నయము చేసినది. ఇది అద్భుత ప్రక్రియ అనడానికి సందేహంలేదు.

ఎస్. అంబుజమ్మాళ్,
ఆఫ్హోన సంపాదకురాలు,
అఖిల కాంగ్రెస్.

శ్రీకృష్ణాపరిక్ 4 టూపాలకు రు. 100-ఒక కేసుకు 2 లేక 3 సీసాలు చాలు. డిస్మాబావిక్ నీటు శాశే ఎగినాకు 3 మాసములకు రు. 50/-అపోప్లెక్సీ: ఈ ఔషధమునకు దివ్యమైనది. 45 రోజులకు సరిపడే మందు రు. 15/, వి. సుబ్రహ్మణ్యం, బి. ఎ., బి. ఎల్., 14 అభిరామపురం, 3 వ వీధి, మద్రాసు-18.

కావలెను

పేరొందిన భవాని అర్టు సిల్కు అండ్ నూలు జమఖానాలకు ఆర్డర్లు సంపాదించే నిమిత్తం మంచి షరతులమీద ఏజెంట్లు కావలెను.

వివరములకు:

Sri Jagannatha Textiles. Carpet Mfs., Bhavani P.O., via Erode.

ప్రకటన

ఆంధ్ర విశ్వకళా పరిషత్

ఉత్తమ గ్రంథ రచన పోటీలో వేయ రూపాయల బహుమానమునకై ఈ దిగువ విషయములగూర్చి తెలుగులో వ్రాయబడిన గ్రంథములను పంపుకొనుటకు నియమించబడిన కాలము 1955 అక్టోబరు 31 వ తేదీ వరకు పొడిగించబడినది:—

(1) రాజరాజనరేంద్రుని పాలన కాలమున నుండిన ఆంధ్రదేశమునందలి సాంఘిక, రాజకీయ, సారస్వత విషయములను దెలుపు నట్టి వచన.

(2) జీవపరిణామము.

సుదర్శనం లిమిటెడ్
మేనేజింగ్ ఏజంట్లు:
హేమలతా టెక్స్టైల్స్ లిమిటెడ్
"సాలిహాస్"
320, లింగిచెట్టివీధి, మద్రాసు, 26-9-1955

కంపెనీ షేరు హోల్డర్లకు యింతమూలమున తెలియపరచున దేమనగా, సుదర్శనం లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో, మె. ఐప్ ఫ్లెమర్స్ రాలిస్ ఇండియా లిమిటెడ్ వారి నామినీ డైరెక్టర్లలో ఒకరుగా వున్న మిసర్ జె. ఓ జి బార్నెస్ పాచే మిసర్ ఏ. డి. మంగోను 16-10-55 నుంచి తిరిగి నియమించడానికి భారత ప్రభుత్వం వారికి ఆమోదం పొందే నిమిత్తం ఇండియన్ కంపెనీల చట్టం సెక్షన్ 87 బిబి క్రింద ఒక దరఖాస్తు చేయబడి యున్నది.

సుదర్శనం లిమిటెడ్,
(సం) ఎల్. ఎక్స్. పింటో, డైరెక్టరు.

పబ్లిక్ నోటీసు

ఆదవాని తాలూకా హణవాళు గ్రామం కాపురస్థుడైన లేటు బిసాటి వీరనగౌని దత్తు కుమారుడు అయిన బిసాటి ఆయ్యనగౌడు యిందు మూలముగా సకలజనులకు తెలియజేయునది యేమనగా:

లేటు బిసాటి వీరనగౌనుకు ఏలాటి సంతానము యుండలేదు. అతను గతించుటకు మునుపు అతని తల్లి వోంకారమ్మ మరియు ఇతరుల సమక్షమున అతని వంశాభివృద్ధికిగాను నాక పిల్లవానిని దత్తు తీసుకొనుటకు అతని భార్యయగు రుద్రమ్మకు అధికారం యిచ్చినాడు.

సదరు అధికారం ననుసరించి సదరు బిసాటి రుద్రమ్మ స్వఖాను సంవత్సరం వైశాఖ శు॥ 5 లకు 9-5-1943 తేదీన నన్ను క్రమంగా వీరనగౌనికి దత్తుకుమారునిగా దత్తు తీసుకున్నది. అదే దినం రుద్రమ్మ ఒక రిజిస్టర్ దత్తుపత్రమును సహా వ్రాయించి యిచ్చినది. అందువలన నేను లేటు బిసాటి వీరనగౌని దత్తుపుత్రుడనైనాను. వీరనగౌని కుటుంబపు ఆస్తులకు నేను హక్కుదారుడనైనాను.

ఇటీవల కొద్ది కాలమునుండి నా దత్తుతల్లి కొందరి దుర్బోధనలకు లోబడి హణవాళు గ్రామం పాటీలు విరుపాక్షగౌని పేరట పౌతి ఆయక పత్రమును ఈ నెల 6 వ తేదీన వ్రాయించి యిచ్చినది అబద్ధము అయిన ప్రతిఫలమును చూపించుచూ సదరీ ఆయకపత్రమును వ్రాయించి యిచ్చినది. ఈ వార్త విని నేను ఆదవాని సబ్-రిజిస్ట్రార్ గారికి యొక అర్జీని సహా యిచ్చుకొంటిని. నేను వీరనగౌనికి దత్తుకుమారుడగుటవలన వీరనగౌని ఆస్తులకు నేను సంపూర్ణ హక్కుదారుడైనాను. నా దత్తుతల్లికి ఈ ఆస్తుల యందు యేలాటి హక్కు వుండేదిలేదు. విరుపాక్షగౌని పేరట వ్రాయించియిచ్చిన ఆయకము చెల్లతగినది కాదు.

నా దత్తుతల్లికి నా ఆస్తులను అన్యాక్రాంతము చేయను ఏలాటి హక్కుయుండదు. ఆమె నుండి విక్రయం ఆయకము వగైరా దస్తావేజులనుగాని, ప్రోనోట్లు వగైరాలు గాని వ్రాయించుకొనువారికి అందునుండి ఏలాటి హక్కు-నూ కలుగనేరదు అని యిందుమూలముగా అందరునూ తెలియవలసినది.

బి. అయ్యనగౌడ,
ఆదవాని, 17-9-55.

ఈజిప్టు సైన్య సాధన సంపత్తిలోగల లోపాల భర్తీకే ఆయుధాల క్రయం

—కర్నల్ నాజర్ ప్రకటన

కయిరో, అక్టోబర్ 1—

ఈజిప్షియన్ సైన్యం సాధన సంపత్తిలో ఏర్పడ్డ లోపాలను భర్తీ చేసుకోవడం కోసమే చెకోస్లోవాకియానుంచి ఈజిప్టు ఆయుధాలను కొంటున్నదని ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్ నిన్న రాత్రి ప్రకటించారు. అంతేకాని తన సైన్యాన్ని పూర్తిగా ఆయుధాలతో పునసన్నద్ధం చెయ్యడం లేదని అన్నారు.

ఇజ్రాయెల్ ఈజిప్టు సరిహద్దు పరిస్థితి దృష్ట్యా ఈ చర్య అవసర మయిందని తాను ఆయుధాలను సప్లయి చెయ్యవలసిందిగా బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా, రష్యా, చెకోస్లోవాకియాలను కోరగాగా వెంటనే అంగీకరించినది చెకోస్లోకియాయే నని ఆయన అన్నారు.

ఈజిప్టుకు ఆయుధాలను సరఫరా చెయ్యడానికి రష్యాకూడా సిద్ధపడ్డది కాని ఆ దేశంతో తాము ఆయుధాలను గురించి బేరమేమీ జరగలేదని కర్నల్ నాజర్ అన్నారు.

"ఆయుధాల విషయంలో అనుసరించదగు విధానాన్ని నిర్ణయం చేసేది నేనొక్కడనే కావాలి గుర్తించాలి. అవి ఎక్కడ నుంచి లభిస్తే అక్కడనుంచే వాటిని మేము క్రయం చెయ్యవలసివుంది.

ఏ విధమైన ఒత్తిడిపెట్టకుండా సరఫరా చెయ్యడానికి బ్రిటన్ యిష్టపడి వుంటే సైన్యాన్ని ఆయుధ సన్నద్ధం చెయ్యడానికి ఒక పంచవర్ష విధానాన్ని నిర్ణయించుకొని వుండేవాణ్ణి ప్రస్తుత పరిస్థితిలో ఈజిప్షియన్ సైన్యానికి ఆయుధ సామగ్రి విషయంలో ఏర్పడివున్న లోపాలన్నింటిని భర్తీ చేయడం కోసమే ఈ చర్యతీసుకోవలసి వచ్చిందికాదనీ కర్నల్ నాజర్ అన్నాడు.

ఆయుధాలను విల్యచేసుకొనడం విషయంలో ఇజ్రాయెల్ తో తాను ఎటిపోటీని ప్రారంభించడంలేదని, ఇజ్రాయెల్ ఈసరకే పోటీ ప్రారంభించిముందుకు పోతున్నదని అన్నారు

కయిరోలోని బ్రిటిష్ రాయబారి నేడు కర్నల్ నాజర్ ను కలుసుకొని చెకోస్లోవాకియానుంచి ఆయుధాలు కొనడానికి ఈజిప్టు చేసుకొన్న నిర్ణయం బ్రిటన్ కు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నదని తెలియజేశారు.

నిర్ణయానికి తిరుగులేదట

డమాస్కస్, అక్టోబర్ 1—తూర్పు ఆసియాలో పర్యటించు ఈజిప్టు ప్రతినిధి నేడు యిక్కడకు వచ్చిన ఈజిప్టు ఉపప్రధాని వింగ్ కమాండర్ సలీం ఒక ప్రకటన చేస్తూ ఆయుధాల సప్లయికి కమ్యూనిస్టులతో ఈజిప్టు చేసుకొన్న ఏర్పాటుకు తిరుగు లేదన్నారు.

కయిరోకు అమెరికన్ ఉపవిదేశాంగమంత్రి మిస్టర్ జార్జి అలెన్ రాకను గురించి ప్రశ్నించగా ఆయన రాకకు ఈ ఆయుధాల బేరానికి సంబంధం లేదని మిస్టర్ సలీం అన్నారు.

రష్యా వ్యాఖ్య

ఈజిప్టుకు చెకోస్లోవేకియా ఆయుధాల సరఫరాపై సోవియెట్ ప్రభుత్వం నేటి రాత్రి వ్యాఖ్యానిస్తూ ప్రతి రాజ్యానికి తన రక్షణకు తగుసన్నాహాలు చేసుకోడానికి ఇతర రాజ్యాల నుంచి ఆయుధాలను క్రయంచెయ్యడానికి అధికారం ఉందనే తాము అభిప్రాయ పడుతున్నామన్నది.

ఈజిప్షియన్ విదేశాంగ కార్యాలయం సమర్థన

కయిరో, సెప్టెంబర్ 30—చెకోస్లోవాకియా నుంచి ఆయుధాలను కొనడానికి ఈజిప్టు చేసుకొన్న కంట్రాక్టు పశ్చిమ ఆసియా "సమ ఉజ్జీ విధానానికి" ప్రమాదకరంగా పరిణమించగలదనే వాదం ఏమాత్రం సమంజసమైనది కాదని ఈజిప్టు నేటిరాత్రి ఖండించింది.

పశ్చిమ ఆసియాలో అసలు "సమ ఉజ్జీ విధాన" మనేదే లేదని ఈజిప్టు పరిగణిస్తున్నదని, కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఒకే ఒక పక్షం ఆయుధాలను విల్యచేస్తున్నదనీ ఈ సందర్భంలో నిన్న ఈజిప్షియన్ విదేశాంగ కార్యాలయం చేసిన ప్రకటనలో స్పష్టం చేయబడింది.

కయిరోలోని బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సుల రాయబారులు రేపు ప్రధాని నాజర్ ను కలుసుకొని, చెకోస్లోవాకియానుంచి ఆయుధాలను కొనడానికి ఈజిప్టు చేసుకొన్న నిర్ణయంపై తమ తమ ప్రభుత్వాల అభిప్రాయాలను ఆయనకు నివేదిస్తారు.

చెకోస్లోవాకియాకు ఇజ్రాయెల్ ఆక్షేపణ

జెరూసలెం, సెప్టెంబర్ 30—ఈజిప్టుకు ఆయుధాలను సప్లయి చేయడానికి కంట్రాక్టును చేసుకొన్నందుకు చెకోస్లోవాకియాకు నేడు ఇజ్రాయెల్ ఆక్షేపణ తెలియజేసింది.

నెహ్రూచే చెక్ విమానం స్వీకరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 29—ఇండియాలోని చెకోస్లోవాకియా రాయబారి న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం భారత ప్రధాని నెహ్రూకు ఒక విమానాన్ని బహూకరించారు. సుప్రసిద్ధ రవాణా విమానం "ఏయిరో-45" ను చెకోస్లోవాకియా ప్రభుత్వము భారత ప్రభుత్వానికి కానుకగా ఇస్తున్నది.

ఏయిరో 45 రెండు ఇంజన్లు గలిగిన విమానం అది వైమానిక శిక్షణ ఇవ్వడానికి, ప్రయాణం చేయడానికి, బరువు ఎక్కువలేని వస్తువులను చేరవేయడానికి పనికివస్తుంది. అది గంటకు 150 మైళ్ల ప్రయాణం చేస్తుంది, దాని గరిష్ఠ వేగం గంటకు 177 మైళ్లు.

దక్షిణాఫ్రికా భారతీయ సమస్య

చర్చకు సమితి నిర్ణయం

న్యూయార్క్, సెప్టెంబర్ 30— దక్షిణాఫ్రికా భారతీయ సమస్యపై చర్చించడానికి మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నేటి రాత్రి తీర్మానించింది. చర్చ జరపాలనే తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క దక్షిణాఫ్రికా మాత్రం వోటు చేసింది. వరుసగా గత ఏడేండ్లుగా ఈ సమస్య అసెంబ్లీలో చర్చించబడుతున్న విషయం పాఠకులకు విదితమే.

దక్షిణాఫ్రికాలో జాతివిచక్షణ సమస్య ఎజెండాలో చేర్చడానికి కూడా అసెంబ్లీ నిర్ణయించింది. వరుసగా నాలుగు సంవత్సరాలనుంచి ఈ సమస్య చర్చించబడుతున్నది.

జాతి విచక్షణపై విమర్శలకు దక్షిణాఫ్రికా సమాధానమివ్వదట

న్యూయార్క్, సెప్టెంబర్ 29—దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ గురించి, భారతీయుల పట్ల ప్రభుత్వ వైఖరి గురించి మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చర్చించేటప్పుడు విమర్శలకు దక్షిణాఫ్రికా సమాధాన మివ్వబోదని సమితిలో దక్షిణాఫ్రికా ప్రతినిధివర్గం నాయకుడు మిస్టర్ డబ్ల్యు. సి. డు ప్లెస్సిస్ నేడు జనరల్ అసెంబ్లీలో ప్రకటించారు.

టాంజీర్ కు మొరాకో సుల్తాన్ అరాఫా పయనం

—రీజెన్సీ కౌన్సిల్ స్థాపనకు నాందిగా

రాబాత్, అక్టోబర్ 1—

మొరాకో సుల్తాన్ బెన్ అరాఫా నేడు రాబాత్ కు సమీపంలోని సాలే సైనిక విమానాశ్రయమునుంచి విమానంలో టాంజీర్ కు వెళ్ళిపోయారు.

తనను పదచ్యుతునిగా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల ఫలితంగా మొరాకో ప్రజలలో ఉద్రిక్తత పెరిగిపోతున్న సమయంలో ఆయన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు.

నేటి ఉదయం వయోవృద్ధుడైన సుల్తాన్ అరాఫా, ఆయన పరివారం పది మోటారు కార్లలో రాజప్రాసాదంనుంచి సాలే సైనిక విమానాశ్రయానికి బయలుదేరారు. కారులు రోడ్డుపై అమిత వేగంతో ప్రయాణం చేసి వెళ్ళాయి.

గడచిన రెండు సంవత్సరాలనుంచి మొరాకో సుల్తాన్ పదవిని నిర్వహిస్తున్న అరాఫాను పదచ్యుతునిగా చేసి, ఆయనస్థానే దేశ పరిపాలనకు ఒక రీజెన్సీ కౌన్సిల్ ను స్థాపించడమే ఈ ఉత్తర ఆఫ్రికన్ ప్రొటెక్టరేట్ భూభాగానికి ఫ్రాన్సు వాగ్దానం చేసిన నూతన రాజ్యాంగ సంస్కరణలలో మొదటిమెట్టు.

టాంజీర్ లో మొరాకో సుల్తాన్

టాంజీర్ ఆగస్టు 1—మొరాకో సుల్తాన్ నేడు రాబట్ నుంచి ఇక్కడికి వచ్చారు

టాంజీర్లో విమానం నుంచి దిగగానే బెన్ అరాఫా తాను కొన్ని మాసాలకితం కొనుక్కొన్న జహరత్ డి. జె. బెరి ప్రాసాదానికి వెళ్ళిపోయారు.

మొరాకో నుంచి వెళ్ళిపోవడానికి పూర్వం ఆయన రేడియోలో ఒక ప్రకటన చేస్తూ తాను కొంతకాలంపాటు రాజధాని వదలిపోతున్నానని, రాజ్యాంగ వ్యవహారాలను తన బంధువు మౌలే బెన్ అబ్దుల్ హఫీజ్ చూస్తూవుంటాడని అన్నాడు.

విమానం ఎక్కడానికి ముందు మొరాకో ప్రకటన చేస్తూ మొరాకో ప్రజల శ్రేయోభివృద్ధులను కోరే తాను వెళ్ళిపోతున్నానని దానిని పరాజయంగా గాని వైఫల్యంగాగాని భావించరాదనీ అన్నాడు.

ఫ్రెంచి పౌరుల ప్రదర్శన

వెయ్యమందికి పైగా ఫ్రెంచి పౌరులు నేడు మొరాకన్ దేశవాసులకు సమకూరుస్తున్న సౌకర్యాలను నిలిపివేయవలసినదిగా కోరుతూ మెక్నెస్ పట్టణం వీధులలో ప్రదర్శన జరిపారు.

సుల్తాన్ బెన్ అరాఫా టాంజీర్ కు వెళ్ళిపోవడం వెంబడినే ఈ ప్రదర్శన జరిగింది.

తిరువాన్కూరు-కొచ్చిన్ యూనియన్ లో అక్టోబర్ ఒకటవ తేదీ రాత్రి నుంచి వస్త్రాలపై అమ్మకం పన్ను హెచ్చింపు అమలులోనికి రానందున అందుకు నిరసనగా క్విలన్ లో శనివారంనాడు హర్తాళ్ జరిగింది.

ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్

తిరిగి విధుల నిర్వహణ ప్రారంభం

డెన్వర్ (కొలరాడో), అక్టోబర్ 1—ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ క్రిందటి శనివారంనాడు హృద్రోగం సంభవించిన పిమ్మట నిన్న తొలిసారిగా తన పదవికి సంబంధించిన విధులను నిర్వర్తించడం ప్రారంభించాడు.

అమెరికన్ విదేశాంగశాఖ ఉద్యోగులకు ఉన్నత పదవు లివ్వడానికి సంబంధించిన రెండు ఫెడరల్ పత్రాలపై ఆయన నిన్న సంతకం పెట్టాడు.

సంతకం పెట్టేటప్పుడు ఆయన తల కొద్దిగా పైకి ఎత్తబడింది.

మొన్నరాత్రి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ కు సుఖంగా నిద్రపట్టిందనీ, ఆక్సిజన్ టెంట్ ఉపయోగించబడలేదనీ, ఎట్టి ఒడుదుడుకులు లేకుండా ఆయన క్రమంగా కోలుకుంటున్నాడనీ ఆయనను పరీక్షించిన డాక్టర్లు నిన్న సాయంకాలం ప్రకటించారు.

సమితిలో సభ్యత్వానికి సింహళం కృషి

ఖట్మండూ, సెప్టెంబర్ 28—మిత్రరాజ్య సమితిలో సభ్యత్వం కోరిన ఎనిమిది ఆసియా ఆఫ్రికా రాజ్యాలకు ఆ సభ్యత్వం యివ్వడం గురించి ప్రాశ్చాత్య రాజ్యాలకు ఏర్పడిన అభిప్రాయ భేదాన్ని తగ్గించడానికి సింహళం ఒక సూచన చేసింది. ఎనిమిది రాజ్యాలు ఇందుకో తగు పాత్ర నిర్వహించవలెనని కోరింది.

బాండుంగ్ మహాసభలో పాల్గొన్న క్రింది ఎనిమిది దేశాలు సమితి సభ్యత్వం కోరినవి:

లంక, కంబోడియా, జపాన్, జోర్డాన్, లావోస్, లిబియా, నేపాల్, ఐక్య వియత్ నామ్, అసెంబ్లీ ప్రస్తుత సమావేశ కాలంలోనే ఈ ఎనిమిది రాజ్యాలూ సమితి సభ్యత్వ సాధనకు కృషి చెయ్యవలెనని సింహళం నేపాల్ కు ఒక సూచన చేసింది. సమితిలో ముఖ్యంగా భద్రతా సంఘంలో సభ్యత్వం కల రాజ్యాల మద్దతు సంపాదించడానికి ఈ ఎనిమిది రాజ్యాలు తమ రాయబారుల ద్వారా కృషి చెయ్యవలెనని పేర్కొన్నది సింహళం అప్పుడే తన సూచనను అమలు జరుపు కొంటున్నది.

మార్క్సిజం: సర్వోదయం

శ్రీమన్నారాయణ వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28—కాంగ్రెసు కార్యదర్శి శ్రీమన్నారాయణ్ వేదికపై సుయంజన శిక్షణశిబిరం కార్యకర్తల సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ, ఇకముందు మార్క్సిజానికి, సర్వోదయ సూత్రాలకు మధ్య ప్రధానమైన సంఘర్షణ జరగగలదని చెప్పారు

కమ్యూనిస్టు పరిపాలనలో వ్యక్తులు నైతికమైన ఔన్నత్యాన్ని, భౌతికమైన అభ్యుదయం కాని ఉన్నతస్థాయిని చెందినవిగా వుండవని, ప్రజాస్వామ్య విరుద్ధమైన కేంద్రీకరణ విధానం మీదనే కమ్యూనిజం, ఫాసిజం ఆధారపడి వుండగలవని అంటూ నాటి హయాములో సుసంఘటితమైన ప్రతిపక్షం కాని, ప్రజాభిప్రాయాన్ని ఏకోన్ముఖం చేయడానికి ఇతరులు చేసే ప్రయత్నాలను సహించడంకాని జరగదని శ్రీమాన్ నారాయణ్ అన్నారు. చైనాలో విపరీతమైన పద్ధతిలో ఆలోచనలు చేయాలని బోధించడం, అందుకు అలవాటు చేయడం జరుగుతున్నదని, బోధనా గ్రంథాలు సాహిత్యగ్రంథాలు కూడా ముందుగా సెన్సారు చేస్తున్నారని, అది వ్యక్తి వికాసానికి విరుద్ధమైన పద్ధతి అని కూడా విమర్శించారు.

ఇండియాలో ఇలాంటి వ్యవహారం జరగక పెద్దరని వికేంద్రీకరణ విధానాన్ని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని కాంగ్రెసు కోరుతున్నదని అన్నారు. భూదానోద్యమం కింద దాదాపు 41 లక్షల ఎకరాల దేశంలో వ్యక్తులందంగా సేకరించడాన్ని బట్టి, మానవ చరిత్రలో తలమానికమైన మహోన్నత క్రాంతి విప్లవం ఇండియాలో సాగుతున్నట్లు చెప్పుకోవలసి వుంటుందని అన్నారు

గాంధి జయంతి నిర్ణయాలు

బొంబాయి, అక్టోబర్ 1—ఇండియా అంతటికీ వర్తించే, అస్పృశ్యతా నివారణ చట్టాన్ని (1955) రాష్ట్రంలోనంతటా నేటినుంచి అమలుజరపాలని బొంబాయి ప్రభుత్వం తన ఆఫీసర్లందరికీ ఆదేశించింది.

గాంధిజయంతి నాటినుంచి పత్రికలు ఉత్తర్వు మొదలను ప్రకటించడం మానివేయాలని గుజరాతీ దినపత్రికలవారు నిర్ణయించుకున్నట్లు అహ్మదాబాద్ వార్త.

సమితినుంచి ఫ్రెంచి ప్రతినిధుల పిలిపింపు

ఫారే ప్రభుత్వ పతనం సంభవమా?

న్యూయార్క్, అక్టోబర్ 1—

అల్జీరియా సమస్యను తన ఎజెండాలో చేర్చుకోడానికి మిత్ర రాజ్య సమితి జనరల్ అసెంబ్లి చేసిన నిర్ణయంపట్ల ఆక్షేపణ సూచకంగా స్వదేశానికి తిరిగి రావలసిందిగా నిన్న సమితిలోని ఫ్రెంచి ప్రతినిధి వర్గానికి పారిస్ నుంచి ఉత్తరువులు వచ్చాయి.

నిన్న అసెంబ్లీ పైవిధంగా నిర్ణయించిన వెనువెంటనే ఫ్రెంచి ప్రతినిధివర్గం సభనుండి ఆక్షేపణ సూచకంగా లేచివెళ్ళిపోయిన సంగతి పాఠకులకు విదితమే.

అల్జీరియా సమస్యపై ప్రస్తుతం ప్రధాని ఫారే నాయకత్వంక్రింద అధికారంలో వున్న ఫ్రెంచిమంత్రివర్గం పతనం కానున్నదని ఇప్పటి లాబీవర్గాలవారు జోస్యం చెబుతున్నారు.

నిన్న జనరల్ అసెంబ్లీలో అల్జీరియాపై తీసుకోబడిన వోటింగ్ ఫలితంగా వలస భూభాగం పాలక రాజ్యంలోని అంతర్భాగంగా పరిగణించబడాలనే సిద్ధాంతాన్ని మిత్రరాజ్య సమితి త్రోసిపుచ్చినట్లు రికార్డు చేయబడిందన్నమాట.

[అల్జీరియా సమస్యను తన ఎజెండాలో చేర్చుకోవడానికి అనుకూలంగా జనరల్ అసెంబ్లీ వోటుచేసిన సంగతిని "ఆంధ్రపత్రిక" నిన్ననే ప్రకటించింది. ఆ వోటింగుకు సంబంధించిన వివరాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాము —ఎడిటర్]

అల్జీరియాను ఎజెండాలో చేర్చుకోడానికి అనుకూలంగా వోటుచేసిన 28 రాజ్యాలలోను బర్మా, బైలోరష్యా, చెకోస్లోవాకియా, ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, పాకిస్తాన్, సోవియట్ రష్యా, యుగోస్లావియాలు కూడా వున్నవి.

వ్యతిరేకంగా వోటుచేసిన రాజ్యాలలో ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్సు, ఇజ్రాయెలు, నెదర్లాండ్సు, న్యూజిలెండ్, స్వీడన్, దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికాలు వున్నవి.

చైనా, ఎల్ సాల్వడార్, అబిసీనియా, ఐస్లెండ్, పెరగ్వేలు తాటస్థ్యం వహించాయి.

స్వదేశానికి ఫ్రెంచి ప్రతినిధుల పయనం

న్యూయార్క్, అక్టోబర్ 1—మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనడానికి వచ్చిన ఫ్రెంచి ప్రతినిధివర్గసభ్యులందరుకూడా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారని, సమితిలోని శాశ్వత ఫ్రెంచి ప్రతినిధియుకూడా తమ ప్రభుత్వంనుండి ఉత్తరువులకై నిరీక్షిస్తున్నారనీ, ఈలోగా వారు సమితి ప్రధాన కార్యాలయంలో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా దూరంగా వుంటున్నారనీ ఫ్రెంచి విదేశాంగ మంత్రి ఆంటాయిన్ పినే నేటి రాత్రి ఇక్కడ నుంచి విమానంలో పారిస్ కు బయలుదేరి వెళ్తూ విలేకరులకు చెప్పారు.

అల్జీరియా సమస్యను ఎజెండాలో చేర్చుకోడానికి అసెంబ్లీ నిర్ణయించినందుకు ఆక్షేపణ సూచకంగా తాము స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నామని ఆయన వివరించారు.

మష్యూర్ పినేతోపాటు ఆయన సలహాదారులు రొమ్మండుగురు, సమితిలోని ఫ్రెంచి శాశ్వత ప్రతినిధి కూడా నేటిరాత్రి విమానంలో పారిస్ కు బయలుదేరి వెళ్ళిపోయారు.

విమానాశ్రయంలో పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, సమితి రాజకీయ సంఘంలో అల్జీరియాపై జరిగే చర్చకు మాత్రమే కాక, అసలు ప్రస్తుత జనరల్ అసెంబ్లీ సమావేశాలకే తాము హాజరు కాబోమని ఆయన తెలియజేశారు.

500 గాలన్ల సారావూట జప్తు

కందికర్ల, సెప్టెంబర్ 30—25 వ తేదీన కందికర్ల పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ వి. యల్. యన్. మూర్తి, రైటర్ శ్రీ వీరభద్రరావుగార్లు పోలీసు సిబ్బందితో గొట్టుముక్కల నరసింహారావుపాలెం, అడవులలో దొంగసారా తయారీకి దాచివుంచబడిన 500 గ్యాలన్ల వూట స్వాధీనం చేసుకున్నారు.

ఓరాన్ (అల్జీరియా), అక్టోబర్ 1—అల్జీరియా సమస్యను తన ఎజెండాలో చేర్చుకోడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదనీ, అది ఫ్రాన్సు ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవడమే కాగలదనీ అల్జీరియాలోని ఫ్రెంచి గవర్నర్-జనరల్ మిస్యూర్ జాక్వెస్ సౌస్టెల్లి నేడిక్కడ ప్రకటించాడు.

మీరూ ఇంతే అందంగా కనపడవచ్చు

అందమైన స్త్రీలను చూచి అసూయపడవద్దు. అందానికి కీలకం మీ చేతుల్లోనే వుంది. క్రమం తప్పకుండా కేరళ చందన సబ్బు వాడండి. దాని పుష్కలమైన నురుగు చందనపు సువాసన కలిగి, మీ శరీరాన్ని మృదులపరచి అందంగా వుండేట్లు చేస్తుంది.

కేరళ చందన సబ్బు
(శుద్ధమైన గంధ తైలంతో తయారుచేయబడింది)

కేరళ సోప్ ఇన్స్టిట్యూట్
కోజికోడ్.

మద్రాసు ప్రభుత్వ పరిశ్రమల వాణిజ్య శాఖలలో ఒక విభాగము

మిగడతీసిన పాలపొడి
'ఫెరన్ లీఫ్' (FERNLEAF)
న్యూజిలాండ్ లో తయారుచేయబడింది. మంచి గ్రేడు పెట్టెలు 56 పౌనులు.
కొత్తసరుకు ఇప్పుడే వచ్చింది.
వ్యాపార కోర్కెలకు:
సి. జే. షేత్
2, ఎర్రబాలువీధి, పి. బి. నం. 44,
మద్రాసు—1.

జాక్సును అడగండి

బాండెడ్ అబ్రాసివ్స్

గ్రైండింగ్ వీల్సు

సెగ్మెంట్స్, రబ్బింగ్ బ్రిక్స్,
స్టిక్స్, షార్పెనింగ్ స్టోన్స్,
వాల్వు గ్రైండింగ్ కాంపౌండ్

కార్బోరండం యూనివర్సల్ లిమిటెడ్, మద్రాసుకు

ఇండియా అంతటికీ డిస్ట్రిబ్యూటర్లు:

విలియం జాక్స్ అండ్ కో లిమి

నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్స్, ఫస్టులేన్
టెలిఫోను: 3226 అండ్ 5129

బెంగళూరు బ్రాంచి:
షౌకత్ బిల్డింగు, సిల్వర్ జూబిలీ పార్కు రోడ్
బొంబాయి — కలకత్తా

కమ్యూనిటీ ప్రాజెక్టుల సిబ్బందికి శాశ్వతమైన ఉద్యోగాలు - కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 2 — కమ్యూనిటీ ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ కేంద్రాలలో పనిచేస్తున్న వారి ఉద్యోగాల నన్నింటిని శాశ్వతపరచాలని ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది.

నిర్దిష్టమైన కార్యక్రమాలు పూర్తికాగానే కమ్యూనిటీ ప్రాజెక్టు, లేదా జాతీయ వికాస కేంద్రాలలోని ప్రజా డెవలప్‌మెంట్ బ్లాకులోని "నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసు" కు చెందిన ఉద్యోగులందరినీ తొలగింపబడడం జరుగుతుందని, నేడు వెలువడిన పత్రికాప్రకటనలో స్పష్టం చేయబడింది.

ఈ ఉద్యోగులకు కాగల సాలీనా జీతంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలుపరకు నూటికి 50 వంతులవరకు కేంద్రమిస్తూ వుండగలదనికూడా సూచించబడింది.

ఇటీవలికి మైన అభివృద్ధికి నిర్ణయించిన గడువు పూర్తియైన తరువాత ఆయా ప్రాంతాలనుంచి "సాంఘిక సర్వీసులను ఉపసంహరించుకొనరాదని, కాని జాతీయ వికాస కేంద్రాలులేని కమ్యూనిటీ ప్రాజెక్టులలో పని చేస్తున్న సిబ్బందిని, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలోని మామూలు కేడర్లలో వేయాలని కూడా ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది.

దేశం మొత్తంమీద నెలకొల్పబడిన 60 ప్రత్యేక కేంద్రాలలో 1955 జూన్ నాటికి 22,676 మంది సా. షి. సేవకులకు తర్ఫీదు యివ్వబడింది. ఆ తేదీకే మరి 5 208 మంది శిక్షణ పొందినవారిలో హెచ్చు మంది గ్రామ సేవకులు. మిగిలిన వారిలో 1058 సోషల్ ఆర్గనైజర్లు. 532 మంది బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసర్లు 366 మంది ఆరోగ్యాధికారులు వున్నారు.

శ్రీ కొండ వెంకటప్పయ్యగారి విగ్రహ ప్రతిష్ఠాపన

గుంటూరు ప్రముఖుల నిర్ణయం

గుంటూరు, సెప్టెంబరు 30 — దేశభక్త కొండ వెంకటప్పయ్యగారి స్మారకచిహ్నంగా శిలావిగ్రహ ప్రతిష్ఠాపన చేయించడానికి శ్రీయుతులు నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, స్వామి సీతారాం, ఉన్నవ లక్ష్మీనారాయణ, దేశిరాజు హనుమంతరావు, డాక్టర్ ఎ. యస్. చలపతిరావు, శ్రీమతి వ్యయుంపాటుల శేషమ్మగారు మరికొందరు ప్రముఖులు పూనుకున్నారు.

నవంబరు మాసంలో ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్ ఆంధ్రరాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనచే విగ్రహ ప్రతిష్ఠాపన చేయించడానికి ఏర్పాటైంది.

ఇందుకు కావలసిన ఖర్చుకు నిధుల విషయాలను గురించి చర్చించడానికి 28 వ తేదీని సమావేశం జరిగింది.

శతాధిక వృద్ధుని కాలధర్మం

శ్రీ మెర్ల సత్తెయ్యగారు

వేళంగి, సెప్టెంబరు 30 — తూర్పు గోదావరిజిల్లా, కాకినాడ తాలూకా, వేళంగి గ్రామనివాసులు, ధర్మపరులు, కాంగ్రెసు సేవకులు పూజ్యబాపూజీకి ఆతిథ్యమిచ్చి గౌరవించిన గృహస్థులు. శ్రీ మెర్ల సత్తెయ్యగారు 27 వ తేదీ ఏకాదశి మంగళవారం రాత్రి 10 గంటలకు ఇందుమిత్ర పరిజన సమక్షంలో స్వర్గస్థులైనారు.

ఈయన వయస్సు 105 సంవత్సరాలు.

రేవు కార్మికుల యూనియన్ గోవా వెళ్ళుతున్న నౌకలను బహిష్కరిస్తున్నప్పటికీ అందువల్ల నౌకావాణిజ్య సంస్థలకు నష్టం కలుగదని బొంబాయి వార్త

దక్షిణ రైల్వే

ప్రయాణీకుల సౌకర్యాలు

ప్రయాణీకుల సౌకర్యార్థం 1-9-55 నుంచి జోలార్పేటలో మాంసాహార ఫలహారశాల తిరిగి ప్రారంభింపబడింది. 10-9-55 నుంచి చిటగుంటలో క్రొత్తగా శాకాహార ఫలహారశాల ప్రారంభింపబడింది.

(అనుమతిని)

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్.

టెండరు నోటీసు

ఆంధ్ర పబ్లిక్ వర్క్సు శాఖ,
నెల్లూరు సర్కిల్

పనుల పేర్లు:—

మొదటిది:— ... పాడు ప్రాజెక్టు - ... కుడిభుజాగా రెగ్యులేటరు ... కట్టుట (రియిన్ ఫోర్స్డు) (ఆర్ సి) కాంక్రీటు పని మినహా)

రెండవ పని:— ... పాడు ప్రాజెక్టు-... కిత్తముగా రెగ్యులేటరు ... సంబంధించిన రియిన్ ఫోర్స్డు (ఆర్. సి.) కాంక్రీటు పని.

నెల్లూరు సూపరింటెండింగ్ ఇంజనీరుగారి ఆఫీసులో 1955 వ సంవత్సరము నవంబరు నెల 10 వ తేదీ సాయంకాలము 4 గంటల వరకు పైన ఉదహరింపబడిన పనులకు "లంప్‌సమ్" కంట్రాక్టు పద్ధతిలో సీలు చేయబడిన టెండర్లు తీసుకొనబడును ... టెండరు వివరములు సూపరింటెండింగ్ ఇంజనీరుగారికి వ్రాసి తెలిసికొనవచ్చును.

టెండరు డాక్యుమెంట్లకు దరఖాస్తు ఆఖరు తేదీ 26-10-55.

టెండరు డాక్యుమెంట్లు ఖరీదు చేయుటకు ఒక్కొక్కపనికి రు. 25-0-0

టెండరు ధరావతు సొమ్ము:—

మొదటి పనికి రూ 30,000/-
రెండవ పనికి రూ 10,000/-

అదనపు హామీ సొమ్ము:—

మొదటి పనికి రూ 30,000/-
రెండవ పనికి రూ 10,000/-

సూపరింటెండింగ్ ఇంజనీర్,
నెల్లూరు సర్కిల్.

మద్రాసు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు

కాంగ్రెసుకు ఘనవిజయం

మద్రాసు, సెప్టెంబరు 30 — మద్రాసు కార్పొరేషన్ కౌన్సిల్ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘనవిజయాన్ని పొందింది. ఎన్నికలు జరిగిన మొత్తం 63 స్థానాల ఫలితాలు పూర్తిగా ప్రకటించబడినవి. అందులో కాంగ్రెసుకు 38 స్థానాలు వచ్చినవి. వివిధ పార్టీల బలాబలాలు ఇవి:—

కాంగ్రెసు 38, స్వతంత్రులు 19, సోషలిస్టు లేబర్ ఫ్రంట్ 4, ప్రజాసోషలిస్టు పార్టీ 2. సిటీకౌన్సిల్ మొత్తం సభ్యత్వం 81. అందులో చేసిన ప్రకారం నిబిజించబడిన స్థానాల సంఖ్య 50. షెడ్యూల్డు తరగతులకు 5, మహిళలకు 4, కార్మికులకు 4 స్థానాలు ప్రత్యేకించబడినవి. మిగిలిన వారిలో 10 మంది ఇన్‌స్టిట్యూషనల్ కౌన్సిలర్లు, ఐయిదుగురు ఆల్డర్‌మన్, ముగ్గురు స్పెషల్ కౌన్సిలర్లు ఉంటారు.

చెన్నపురిలో బాలల సమావేశం

మద్రాసు, సెప్టెంబరు 29 — మద్రాసు కార్పొరేషన్ వార్షికోత్సవ సందర్భంగా నేటి సాయంకాలం కార్పొరేషన్ స్టేడియమ్‌లో దాదాపు 50 వేల మంది బడిపిల్లలు సభ జరిపారు.

గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ ఉత్తరదిశ గల గేటునుంచి స్టేడియమ్‌లోకి టాపులేని కారులో వచ్చి స్టేడియమ్ చుట్టూ తిరిగారు. ఆయన ప్రక్కన మద్రాసు మేయర్ శ్రీ చిదంబరం ఆసీనులై వున్నారు.

పిల్లల తరపున పలువురు శ్రీ శ్రీప్రకాశకు ముఖ్యమంత్రికి, విద్యామంత్రికి స్వాగతపత్రాలు సమర్పించారు.

శ్రీ చిదంబరం సదస్యులకు స్వాగతం చెబుతూ, మద్రాసు కార్పొరేషన్ 1688 లో స్థాపించబడిందనీ, ఇండియాలో కెల్లా పురాతనమైన దిదేనని పేర్కొన్నారు.

కార్పొరేషన్ కృషిపై ఒక నివేదికను కమిషనర్ శ్రీ వి. ఎన్. సుబ్బరాయన్ చదివారు.

శ్రీ కామరాజనాడార్ తన ప్రసంగంలో సభ నిర్వాహకులను అభినందించారు.

ఎక్కువమంది ఆరోగ్యవంతులైన, నిరీక్షులైన విద్యార్థులు కల స్కూలుకు ఒక షీల్డు బహూకరించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

తరువాత పిల్లలు డ్రిల్లు డ్యాన్సులు చేశారు. ఇండియా ఆకృతిలో బాలికలు వరుసగా నుండడం మిక్కిలి ప్రశంసించబడింది.

బాలోద్యానం

1954-55 సంవత్సరం కార్యకలాపాల వివరణ

మద్రాసు, సెప్టెంబరు 30 — బాలోద్యానం (చిల్డ్రన్ గార్డెన్ స్కూలు) 1954—1955 వ సంవత్సరం నివేదికలో క్రింది విషయాలు పేర్కొనబడినవి. ఇది 18 వ వార్షిక నివేదిక.

1955-56 సంవత్సరానికి శ్రీ టి వి బాలగోపాల్ అధ్యక్షులుగా, డాక్టర్ వి యన్ శర్మగారు కార్యదర్శిగా పదిమంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకోబడింది.

స్కూలు విద్యార్థులు 724 మంది. కిండర్ గార్డెన్ సెక్షన్—2 2 మంది మిడిల్ స్కూలు సెక్షన్—452 మంది; కిండర్ గార్డెన్ టీచర్స్ ట్రైనింగ్ సెక్షన్—40 మంది. వీరిలో రెసిడెన్షల్ సెక్షన్‌లో వున్నవారు—50 మంది. ఈ పాఠశాల ప్రధానంగా బాలికలకే ఉద్దేశింపబడినప్పటికీ యిప్పుడున్న విద్యార్థులలో దాదాపు సగంమంది బాలురు.

కిండర్‌గార్డెన్ సెక్షన్‌లో ఈ సంవత్సరం ఎక్కువమంది చేర్చుకోబడ్డారు. స్కూలు జీతం ఆయిదు రూపాయలకు పెంచబడింది.

ఈ సంవత్సరం కూడా విద్యార్థులు అనేక ప్రాంతాలకు ఎక్స్‌కర్షన్ వెళ్లారు, పేరెంట్స్ డే, వసంతోత్సవం బాలోద్యానంవారు జరిపారు.

1948 వ సంవత్సరంలో కొన్న స్కూలు భవనానికి యింకా 15 వేల రూపాయలు చెల్లించవలసి వుంది. క్రొత్త బ్లాకు నిర్మించడానికి పని ప్రారంభించబడిందే కాని పూర్తి కాలేదు. యిందుకు విరాళమిచ్చి తోడ్పడవలసిందిగా దాతలకు స్కూలువారు విజ్ఞప్తి చేస్తున్నారు.

బాలల ఫిల్ము సంఘం

ఉపాధ్యక్ష పదవీ స్వీకరణకు శ్రీమతి ఇందిరా గాంధి సమ్మతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30—బాలల ఫిల్ము సంఘం ఉపాధ్యక్ష పదవిని స్వీకరించవలసిందిగా కోరుతూ ఆ సంఘం కార్యవర్గం జులై మొదటి వారంలో శ్రీమతి ఇందిరా గాంధికి పంపిన ఆహ్వానాన్ని ఆమె అంగీకరించింది. పండిట్ హెచ్ యన్ కుంజ్రూ ఆ సంఘానికి అధ్యక్షులు. బాలలకు ప్రత్యేక చిత్రాలను తయారుచేయడానికి, వాటి ప్రదర్శన ఏర్పాట్లు చేయడానికి ఆ సంఘం యిటీవలే రిజిస్టరు చేయబడింది.

త్వరలో బెంగుళూరుకు ప్రధాని నెహ్రూ ఆగమనం

బెంగుళూరు, అక్టోబరు 1—దసరా ఉత్సవాల సందర్భంగా ... ప్రధాని నెహ్రూ తిరిగి ఢిల్లీ వెళ్ళేముందు అక్టోబరు 8 వ తేదీని ఇక్కడికి వచ్చి సుమారు 20 గంటల సేపు వుంటారు.

ప్రధాని నెహ్రూ బెంగుళూరుకు 10 మైళ్లలో 360 ఎకరాల విస్తీర్ణంగల ప్రాంతంలో 1953 మార్చిలో నాటి పబడిన హిందూస్థాన్ మెషీన్ టూల్స్ ఫ్యాక్టరీకి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తారు.

ప్రజా సాహిత్యానికి బహుమతులు

రెండవ పోటీలో 42 గ్రంథాలకు

న్యూఢిల్లీ, అక్టోబరు 2 — భారత ప్రభుత్వం ప్రజా సాహిత్య ప్రోత్సాహ ప్రణాళిక క్రింద ఈ సంవత్సరం జరిగిన రెండవ పోటీలో హిందీలోను, ఇతర ప్రాంతీయ భాషలలోను క్రింది పేర్కొన్న 42 పుస్తకాలకు చెరి 500 రూపాయల బహుమతి ఇచ్చింది.

హిందీ

మైక్యాకరిపక్వాహం: లక్ష్మీనారాయణ. భారతీయ సంస్కృతికి కహానీ—భగవతిశరణ్ ఉపాధ్యాయ. బాళీప్రబుదేశ్ పాండే—విష్ణుప్రభాకర్. హమ్ సర్కార్ హై—హెచ్ పిషరి. శ్రీ గుప్త ఆదర్శమాతాపితా—సావిత్రి దేవీ వర్మ. ధర్తీమాతా—శ్రీరామశర్మ.

కన్నడం

హర్కి బరిగా—హెచ్. కె. కాపుటిగ. బజానే—కె చెన్నదాసప్ప. పుంసున పంచతంత్ర:—పండిట్ సి. వై. కవాలి. పత్రికా ప్రపంచ—శ్రీ ఎస్. సుకుందరావ్. స్వామి వివేకానంద—స్వామీ సోమనాథ సందా. నీరు—వి. సుబ్బరామప్ప.

మలయాళం

ఆరోగ్యమం ఆహారమం-లీలాశెన్ నేరి. లలితా కుమారి-మామ్మ ఎం. కుజిపెలి. ... -ఎం. నారాయనన్. పయన్ సంగీ పెళిపదిరి-ఎం. ని. నంబూద్రి పాద్.

తమిళ

ఇరు విన్ రహస్యం-డాక్టర్ శ్రీనివాసన్. కుటుంబం ద. డి... ఎం. వణ్ణుగ సుందరం. ఆపెటు నిడుందిహరి-అర్. పి శ్రీనివాసరెడ్డి, పడె కొళిలీ-ఎస్ జి. గణపతి అయ్యర్.

తెలుగు

సూర్యశటుంబ చరిత్ర—ఎ వి. ఎస్ రామారావు. అజ్ఞానం విజ్ఞానం ఎస్ ఎరి. నరసింహరావు.

పైన పేర్కొన్న పుస్తకాల్లో ఐదు ఉత్తమోత్తమ పుస్తకాలకు అదనంగా చెరి 500 రూపాయల బహుమతి యివ్వబడుతుంది.

క్రింద పేర్కొన్న పుస్తకాలు (ఇతరభాషల పుస్తకాలతోసహా) గ్రంథాలయాలకు, సా. షి. విద్యాసంస్థలకు కొనడానికి సిఫారసు చేయబడ్డాయి.

హిందీ:—అప్నాఘర్ (షెల్లీ ...) మహాకవి కాళిదాస్—శ్రీ రాధాకృష్ణ ... (4 వ భాగం)—డాక్టర్ వి. ఎస్. భండార్.

కన్నడ:—సోహరా చదుస్తుం—ఎల్ గుండప్ప విశ్వదని కోమానంద్.

మలయాళం:—స్వాతి నుం సమువాయ ము. ... సురేంద్రన్. రాజా రవివర్మ-జి కృష్ణపిళ్లే. చెమ తత్తుమార్:-ఎన్. పి. నారాయణన్ నాయర్.

తమిళ:—నమ్మి ఆన్యదుయర్-కె ఎన్ రామస్వామి, వనవిలక్కు-పి. ఆర్ చిదంబర అయ్యర్, ఎ రామకృష్ణపిళ్లే.

తెలుగు:—చిత్రకూటము-వై. నాగేశం. కామధేనువు-కె సభ (ఆంధ్రపత్రిక).

మూడవ పోటీకి ముద్రిత పుస్తకాలు, లిఖిత పుస్తకాలు 1956 ఏప్రిల్ 30 వ తేదీలోగా పంపాలి. 40 బహుమతులు యివ్వబడుతాయి. వీటిలో ఐదు చెరి 1000 రూపాయలవి, తక్కినవి చెరి 500 రూపాయలవి. వివరాలకు, సెక్రటరీ, స్టోక్ లిటరేచర్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడుకేషన్, న్యూఢిల్లీ అనే చిరునామాకు వ్రాయాలి.

భారతీయ భాషలకు రోమన్ లిపి

శ్రీ పి. మల్లికార్జునరావుగారి సూచన

మద్రాసు సెప్టెంబరు 26 — 24 వ తేదీన ఆంధ్ర సంఘం యాజమాన్యాన పెరంబూరులోని రావు బహద్దర్ కలవల కన్నన్ చెట్టి హైస్కూలు ఆవరణలో జరిగిన సభలో కిన్నెర సంపాదకుడు శ్రీ పందిరి మల్లికార్జునరావుగారు ప్రసంగిస్తూ వ్యవహారికభాషా ప్రయోజనాన్ని గురించి చెప్పారు.

ప్రభుత్వ వ్యవహారాలలో పత్రికలలో వ్యవహారికభాషా వ్యవహారం ఉత్తమమని చెప్పారు. భారతీయ భాషలకు రోమన్‌లిపి ఉపయోగించడం మంచిదని కూడా ఆయన అన్నారు. తెలుగులో మేలైన షార్ట్‌హాండ్, టైప్‌రైటింగ్ సదుపాయాలు లేకపోవడం పెద్దలోపమే నన్నారు.

సభకు శ్రీ కె. సత్యనారాయణగారు అధ్యక్షత వహించారు.

కార్యదర్శి శ్రీ మురళీమనోహర్ వందన సమర్పణ చేశారు.

బెజవాడజిల్లా సేషన్ మాస్టర్ల సమావేశం

విజయవాడ, సెప్టెంబరు 30 — దక్షిణ రైల్వే పనివారల యూనియన్ యొక్క యాజమాన్యాన ఇక్కడ బెజవాడజిల్లా స్టేషన్ మాస్టర్ల, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ల సమావేశం జరిగింది. కడియం స్టేషన్ మాస్టర్ శ్రీ ఎం. సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

కార్యదర్శి శ్రీ సి. హెచ్. వి. చలపతిరావుగారు మాట్లాడుతూ, వచ్చే నెలలో బెజవాడలో జరుగనున్న భారత జాతీయ రైల్వే పనివారల ఫెడరేషన్ వారి మహాసభ సందర్భంలో బెజవాడ జిల్లాలోని రైల్వే పనివారిపై కల ప్రత్యేక బాధ్యతల గురించి వివరించారు. ఇటీవల "అప్‌గేడ్" చెయ్యబడిన "డి" గ్రేడ్ స్టేషన్లలో ఖాళీఅయిన పదవులలో సీనియర్ ఉద్యోగులైన "ఇ" గ్రేడ్ స్టేషన్ మాస్టర్లను బదులుగా "డి" తరగతికి చెందిన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లను నియమించడం వల్ల ఏర్పడిన ఆందోళనకరమైన పరిస్థితుల గురించి ఆయన వివరించారు.

శ్రీ టి. ఎల్. నరసింగరావుగారు 'డి' తరగతికి చెందిన సేషన్ మాస్టర్ల అసోసియేషన్‌కు, రైల్వే మేనేజరుకు మధ్య జరిగిన ఒప్పందానికి ... ఇటీవల "అప్‌గేడ్" చెయ్యబడిన 'డి' గ్రేడ్ సేషన్‌లలో 'డి' గ్రేడ్ అసిస్టెంటు స్టేషన్ మాస్టర్లను నియమించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఒక తీర్మానం ఆమోదించబడింది.

"పుస్తక జ్ఞానానికి, కార్యాచరణకు సమన్వయం కావాలి"

బొంబాయి విద్యార్థుల సభలో శ్రీ బి. వెంకటప్పయ్యగారి ప్రబోధం

బొంబాయి, సెప్టెంబరు 28 — బొంబాయి ఆంధ్ర విద్యార్థిసంఘం యాజమాన్యాన 25 వ తేదీని పోదార్ కాలేజీ హాలులో డాక్టర్ ఎం వి మూర్తిగారి అధ్యక్షతను సభ జరిగింది. నాటి సభకు ముఖ్య అతిథి ఇండియా రిజర్వు బ్యాంకి డిప్యూటీ గవర్నర్ శ్రీ బి. వెంకటప్పయ్యగారు.

శ్రీ వెంకటప్పయ్యగారు విద్యార్థుల నుద్దేశిస్తూ, పుస్తక జ్ఞానాన్ని ఆచరణతో సమన్వయ పరచవలసిందిగా సూచించారు.

భారతదేశంలో యువకులు ప్రణాళిక అమలుకు ప్రాధాన్య మెక్కువగా వున్నందున కార్యాచరణ దృక్పథం చాలా అవసరమని చెప్పారు. కళలతోపాటు సాంకేతిక విద్య నైతిక వివృద్ధికావాలని ప్రబోధించారు.

ముందు వక్తను అధ్యక్షులు సభవారికి పరిచయం చేశారు. సంఘ కార్యకలాపాలను తెలియజేశారు. అక్టోబర్ 1, 2 తేదీలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడినవన్నారు.

సంగీత, నృత్య ప్రదర్శనాల పిమ్మట కార్యదర్శి శ్రీ కె. వెంకటేశ్వరరావుగారు వందన సమర్పణ చేశారు.

కౌలుదార్లకు రక్షణ

హైదరాబాద్ అసెంబ్లీచే బిలు ఆమోదం

హైదరాబాద్, సెప్టెంబరు 30—హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం (సవరణ) బిలును నేడు ఆమోదించిన తర్వాత హైదరాబాదు అసెంబ్లీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది.

పెద్ద భూస్వాముల నుండి కౌలుకు భూములు తీసుకుని సేద్యంచేసే అంశమై కౌలుదారుకు ఈ బిలు రక్షణ కల్పిస్తుంది. రక్షిత కౌలుదార్లకు ఇక్కడికంగా రక్షణ కల్పించడం నిమిత్తం ఇప్పుడున్న స్వంత సేద్యం నిబంధనలను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.

విపరీతంగా వర్షాలకు పంటల నష్టం

విపరీతమైన వర్షాలవల్ల రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు నూటికి 50 వంతులు చెడిపోయాయని నేడు అసెంబ్లీలో వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. మొత్తం 17 జిల్లాలలోను 14 జిల్లాలలో పంటలు నష్టమయ్యాయని, నష్టం ఎంతైందీ చెప్పలేమని అన్నారు.

అబ్కారీ వేలంపాటలు పడిపోవడానికి కారణం ఆసి పరిసికులేనని అబ్కారీమంత్రి శ్రీ కె వి రంగారెడ్డిగారు, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. 1952-53, 53-54, 54-55 లో వేలంపాటల రేటు క్రమంగా, 5 91 80,450. 5,46 23,312, 4 85,10,982 రూపాయలని ఆయన అన్నారు.

నిర్వాసులకు పునరావాసం

కేంద్రప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రానికి పునరావాసం నిమిత్తం ఇంతవరకు 30 నిర్వాసిత కుటుంబాలను మాత్రమే పంపిందని డాక్టరు చెన్నారెడ్డిగారు ఒక ప్రశ్నకు వ్రాతమూలకంగా తెలియజేశారు.

ఈ కుటుంబాలకు నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కాలువక్రింద కుటుంబానికి చెరి ఆరుయకరాల భూమి యివ్వబడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి చెరి 2,000 రూపాయలు అప్పు పెట్టిందని, ఈ మొత్తాన్ని నిర్వాసులు వ్యవసాయ సాధనాలు కొనడం, కుటీరాలు వేసుకొనడంకోసం వినియోగించుకున్నారని అన్నారు. పునరావాస ప్రణాళికలో లేకపోయినప్పటికీ, చాలమందికిపైగా నిర్వాసులు విద్య, వ్యవసాయశాఖలలో నియమింపబడ్డారని అన్నారు.

ఇంతేకాక పోలీసుచర్యతర్వాత కొన్ని వందల నిర్వాసిత కుటుంబాలు హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వ సహాయం లేకనే స్థిరపడి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారని అన్నారు.

శ్రీ వెంకట్‌రావ్ జాధవ్

శ్రీ మాణిక్‌చంద్ పహాడే మరణం కారణంగా అసెంబ్లీలో ఏర్పడిన ఖాళీకి పురీ మరీ నియోజకవర్గం నుంచి జరుగనున్న బై-ఎలెక్షన్‌లో పోటీచేయడం నిమిత్తం కాంగ్రెసు అభ్యర్థిగా సూచించబడిన శ్రీ వెంకట్‌రావ్ జాధవ్ పేరును కేంద్ర కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు ఆమోదించింది.

పొగాకుపై క్రొత్త పన్నులకు ఏలూరు వర్తకుల నిరసన

ఏలూరు, సెప్టెంబరు 30 — ఏలూరులోని పొగాకు చుట్టల వర్తకులు దేశవాళీ పొగాకుపైన, చుట్లపైన ఆంధ్ర ప్రభుత్వం క్రొత్తగా పన్నులు విధించదలచినందుకు నిరసన తెలియజేస్తూ, అవసరపు పన్నులను ఆపుల జరగకుండా చూడమని ఏలూరు నియోజకవర్గం ప్రతినిధి శ్రీ కిన్నెర బ్రహ్మయ్యగారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మానం నకళ్లు ముఖ్యమంత్రి శ్రీ శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి సహకార మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారికి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరుకు పంపబడినవి. వర్తకులు 28 వ తేదీని కొట్లు మూసి హర్తాళ్ చేశారు.

మానుకోట గంగాపుత్ర సంఘం

శ్రీ చుక్కల భద్రయ్యగారు అధ్యక్షులుగా నూతన కార్యవర్గం

మహబూబాబాద్, సెప్టెంబరు 30 — ఇక్కడ శ్రీ డి దుర్గేశ్‌గారి అధ్యక్షతన జరిగిన మానుకోట గంగాపుత్ర సంఘ సమావేశంలో శ్రీ చుక్కల భద్రయ్యగారు అధ్యక్షులుగా నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది.

ఉపాధ్యక్షులు: దోలిపేరయ్య; ప్రధాన కార్యదర్శి: డి దుర్గేశ్‌గారు; సహాయ కార్యదర్శి: దేశబోయిన రామస్వామి; కోశాధికారి: దోలి యెల్లయ్య; కార్యవర్గ సభ్యులు: చుక్కల శివయ్య, ఆవారి యెల్లయ్య సహాయ, దేశబోయిన కిష్టయ్య, సత్యులు: చుక్కల అనసూయ, చుక్కల వెంకయ్య, గోపు ముత్తయ్యగార్లు.

ఆర్యసమాజానికి గృహదానం

మానుకోట ఆర్య సమాజానికి జనాబ్ ఆసదుల్లా బేగ్‌గారు మూడు వైపుల గోడగల 600 గజాల స్థలాన్ని దానంచేశారు. దీనిలో గదులు కట్టించడానికి శ్రీ రామచంద్ర శర్మ మార్వాడీ వాగ్దానం చేశారు.

మానుకోట విశ్వబ్రాహ్మణ సంఘానికి శ్రీయుతులు చెన్నోజు అమరనాథ్ మోత్కూరి దొంకయ్య, మోత్కూరి బుచ్చయ్య, ఉందురి సుందరయ్య, యెరోజు నారాయణ మామిళ్ళపల్లి బ్రహ్మయ్య, మామిళ్ళపల్లి ఆగయ్య, తుమ్మనపల్లి వెంకటకృష్ణయ్య, ఎమ్మి కృష్ణమూర్తి, రామోజు లక్ష్మీనారాయణ, పుల్లి భాస్కరాచార్యులుగారు స్థలదానం చేశారు.

మధిర పట్టణ వైశ్య వర్తక సంఘం ఎన్నికలు

మధిర, సెప్టెంబరు 30 — శ్రీ గెల్లా కేశవరావుగారి అధ్యక్షతన జరిగిన మధిర వైశ్య సంఘ సమావేశంలో క్రింద పేర్కొన్న విధంగా నూతన కార్యవర్గం ఎన్నుకొనబడింది.

అధ్యక్షులు: తూములూరి నారాయణగుప్త, ఉపాధ్యక్షులు: మిరియాల జనార్దన్‌గుప్త, కార్యదర్శి: మేళ్ళచెరువు కోటేశ్వరరావుగారు. సహాయ కార్యదర్శి: నంబూరు శివసత్యనారాయణగారు, కోశాధికారి: పులిపాటి రామమూర్తిగారు. చిలువేరు రామయ్యగారు, రంగా శివయ్యగారు, చల్లా జనార్దన్‌గారు, మేళ్ళచెర్వు లక్ష్మీనరసింహారావుగారు, గుడ నరసింహారావుగారు, కోనా లక్ష్మారావుగారు, నాళ్ళ నాగభూషణంగారు, దోసపాటి చంద్రరావుగారు, ఆర్యపల్లి చంద్రయ్యగారు, వెల్లా నరసయ్యగారు సభ్యులు.

"ఏదేశ మేగినా ఆంధ్రత్వాన్ని కాపాడుకోవాలి"

నాగపూర్ తెలుగు విద్యార్థులకు హితవు

నాగపూరు, సెప్టెంబరు 30 — నాగపూర్ ఆంధ్ర విద్యార్థి సమితి (పార్ల-భోత్సవం) 25 వ తేదీని "లా" కాలేజీ బిల్డింగ్సులో, శ్రీ కస్తూరి రామచంద్రరావుగారి అధ్యక్షతను జరిగింది.

ప్రొఫెసర్ వి. యస్. మూర్తిగారు ప్రారంభోపన్యాసం చేశారు.

శ్రీ రామచంద్రరావుగారు సభికులకు శ్రీ మూర్తిగారిని పరిచయం చేశారు. శ్రీ మూర్తిగారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిసెర్చి కోసం విదేశాలకు వెళుతున్నారని తెలియజేశారు.

శ్రీ మూర్తిగారు మాటాడుతూ, ఆంధ్ర విద్యార్థిసమితి నాగపూర్‌లో 1945 లో స్థాపించబడిందని, అప్పటినుంచి, మన విద్యార్థులు ఉత్సాహంతో ఆంధ్ర కళా సంస్కృతులను కాపాడుతున్నారని చెప్పారు.

తర్వాత విద్యార్థుల బాధ్యతలను గురించి మాటాడుతూ, "మన ఆంధ్ర దేశంలో డిబిరీ డిగ్రీ కోర్సులు లేకపోవుటవల్ల మీ తల్లిదండ్రులు యిక్కడకు పంపుట జరిగింది కనుక, దానికి తగినవిధంగా మీరు శ్రద్ధతో చక్కగా చదివి ఘనంగా ఉత్తీర్ణులు కాగలరని ఆశిస్తున్నాను" అన్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, నిలుపరా నీ జాతి గౌరవం. అని శ్రీ రాయప్రోలువారు ప్రబోధించినట్లు మన కళా సంస్కృతులను మరచిపోవద్దన్నారు. నాగపూర్‌లో 20 000 మంది తెలుగువారున్నారని, వారిలో చాలమంది మనభాష కూడా మరిచిపోయినారని తెలిపారు. కనుక వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఎక్కువగా ఏర్పాటు చెయ్యాలని కోరారు.

తరువాత శ్రీ రంగారావుగారు గానకచ్చేరి చేశారు. పిమ్మట వినోద వేషధారణ ప్రదర్శనాలు జరిగినవి.

అస్సాంలో క్షయవ్యాధిగ్రస్తులు ఏడాదికి 12 000 మందిదాకా మరణిస్తున్నారని ఆరోగ్యశాఖామంత్రి రూప్‌నాథ్ బ్రహ్మ ప్రకటించారు.

రేడియో

(అక్టోబర్ 3, మంగళవారం)

విజయవాడ: 367 1 మీటర్లలో ఉ. 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశే...; 7-0 (తె. వా): 7-15 మద్రాసు నిలయం ...; మద్రాసు నిలయం; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు నిలయం; 1-40 (హిం. తె...); 4-0 (రి); సాయంత్రం 5-30 ... అనందరావు (గా): 6-0 సంగీతశిక్షణ; ప్రాంతీయ వార్తలు: 6-25 సావిత్రి ప్రకటన వాతావరణం; 6-30 గ్రామసుల కార్యక్రమం —విశేషాలేమిటి: తెలుసుకోండి: వాక్... వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు; 7-0 (తె. వా); 7-15 గ్రామసుల కార్యక్రమం—పూజాఫలం; 7-30 (సూ. రి); 7-45 విజ్ఞాన పరిశోధన: సమీక్ష; 8-0 వింజమూరి రాజ అయ్యంగార్ (గా), ఎన్. సి. కృష్ణమాచార్యులు (వ), పై. సోమ... (మృ): 9-0 (ఆం. వా); 9-15 ప్రవ... (ఆం); 9-30 వాద్యబృందం: 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270 3 మీటర్లలో 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళ...; 7-30 టి. పి. వైద్యనాథన్ (గా): (సూ రి); మధ్యాహ్నం 12-30 ఎమ్ ముత్తు (గా): 1-0 మహిళామండలి: గాను (రామదాసుకీర్తన;) వచనరామాయణం: శ్రీనివాస శిరోమణి; పంచవర్ష... శ్రీ, సంకల్పసిద్ధి: జమాఖర్చులు-ప్రసంగం; 1-30 (రి); 1-40 (హిం.); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం కమలా త్యాగరాజన్ (వీ): 6-0 సపాఠం (తిరుచ్చినుండి రిలే): 6-25 పి. హంసదమయంతి: 7-30 (రి); తిరుచ్చినుండి: 9-0 (స్టూ. రి); 9-15 (వా.); 9 30 వాద్యబృందం: 10-0 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211 3 మీటర్లలో 7-0 (తె. వా) — వాతావరణ సూచన; (రి): 8-0 (ఆం. వా); మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం: 1-0 (రి); (ఆం. వా): 1-40 (రి); 1-50 (తె.); 2-0 పిల్లల విద్యాకుసుమం (పా): 2-15 కె. కనకాంబర్ (వీ): 4-0 యక్షిణి వెపలం (గా): సాయంత్రం 6-0 (ఆం.) నాటిక ప్రకటనలు; వాతావరణం; ప్రాంతీయ వార్తలు; 6-25 (సూ. రి); గ్రామసుల కార్యక్రమం; 7-0 (తె వా); గ్రామసుల కార్యక్రమం; 7-45 తిరుచి 9-0 (ఆం. వా); 9-30 లలితగీతం (తి నుండి రిలే): 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాదు: 411 0 మీటర్లలో 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; (తె వా); 7-15 పి. భువనేశ్వరి; 7-45 మహమ్మద్ యాకూబ్: దాద్రా, మా...; 8-0 (ఆం. హిం. వా); 8-30 ప్రధాన కా... ఖయాల్-పిడాన్; 8-45 మహమ్మద్ యాకూబ్: ఘజల్; మధ్యాహ్నం 12-30 (రి); (రి): 1-50 (తె. వా): సాయంత్రం ప్రభాత్ కాశే; (ఖమాల్, మార్వా);

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

మహమ్మద్ యాకూబ్: తుమ్రీ, ఘజల్; 6-30 (స్టూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—(రి); 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—పశుసంక్షేమం; శీతకాలపు సామాన్య పశువ్యాధులు, వాటి నిరోధం; వార్తలు: అభిప్రాయాలు, బజారుధరలు వాతావరణం; 8-0 ద్వితీయ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు- కుటీర, తదితర చిన్న పరిశ్రమలు: ప్రసంగం: 8-15 కోశల ఉత్తరాలకు జవాబులు; 8-20 గీతావళి; 8-30 సి. భువనేశ్వరి; 9-0 (ఆం. ఉ. వా); 9 30 తూ హి జిస్క్ సహకార్: నాటిక (ఉర్దూ) వలామ్ మచ్ళీ షేహ్; 10 0 ప్రధాన కాశే: విలంబిత, ద్రుతి; 10-30 ప్రసార సమాప్తి.

మీరే న్యాయం చెప్పండి!

బుద్ధిమంతునికి మంచి బ్లేడ్ ఏది అని

మీరు బ్లేడులవల్ల ఏమి కోరెదరు? చాలకాలముండే పదును — ప్రతిదినమూ సుఖమైన చక్కని ముఖక్షౌరం, ఇటువంటి ముఖక్షౌరమును యెట్లు పొందుదురు? మీరు సెవెన్ఓ'క్లాక్ బ్లేడులను వాడినచో సుఖమైన ముఖ క్షౌరమును పొందెదరు.

మీరే న్యాయం చెప్పండి. సెవెన్ ఓ'క్లాక్ బ్లేడును ఎప్పుడు తయారైన దైనా తదితర యేబ్లేడుతోనైననూ పోల్చి చూడండి. ఏ యితర బ్లేడున్నూ అట్టి సుఖమును, అట్టి మెత్తదనమును, దీర్ఘకాల పదునును గలిగియుండదు మరియు మీ సొమ్ముకు ఏయితర బ్లేడున్నూ ఉత్తమ విలువను ఇవ్వదు.

అత్యల్ప విధమైన ముఖక్షౌరమును అంగీకరింప నవసరము లేదు — ఎన్నుకొనుటకు మేలైనవి సెవెన్ ఓ'క్లాక్ బ్లేడులే.



7 o'clock BLADES
సెవెన్ ఓ'క్లాక్ బ్లేడ్లు



ఆచార్య రంగా విగ్రహ ప్రతిష్ఠాపన

అక్టోబర్ 6 న విజయవాడలో కార్యకర్తల సమావేశం

విజయవాడ, సెప్టెంబర్ 28 — శ్రీయుతులు ఆటూరి సీతారామయ్య, గొర్రెపాటి వెంకటసుబ్బయ్యగార్లు సంయుక్తంగా క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు:

"విజయవాడ ఫైర్ స్టేషన్ వద్ద భారత రైతు ఉద్యమ పితామహులు ఆచార్య రంగాగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు లోగడ కొంత కృషి జరిగినది. ఈ సంవత్సరం వారి జన్మదినోత్సవ సందర్భంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడానికి పర్యవసన్నాహాలు జరుగుచున్నవి. ఆ కార్యక్రమం నిర్వహించుటకు అక్టోబర్ 6 వ తేదీ మధ్యాహ్నం గం. 2 లకు విజయవాడ రామమోహన లైబ్రరీ హాలులో ప్రముఖుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ కల్లూరి చంద్రమౌళి, శ్రీ గౌతు లచ్చన్నగార్లు హాజరు కాగలరు. సమావేశంలో విగ్రహ ప్రతిష్ఠాపన సంఘం ఒకటి నియమించబడుతుంది. అభిమానులెల్లరూ తప్పక దయచేయ ప్రార్థితులు."

ప్యాపలి గ్రామం పేరు మార్పుకు ఆందోళన

ప్యాపలి, సెప్టెంబరు 24 — స్థానిక సేవా సమితి స్థాపకులు శ్రీ డి. బి. సూర్యనారాయణమూర్తి (స్థానిక సబ్ రిజిస్ట్రారు)గారి అధ్యక్షతన లోగడ సేవా సమితి చేసిన తీర్మానాన్ని అనుసరించి ప్యాపలి గ్రామం పేరు, "ఆంధ్ర నీలగిరి" అని మార్చాలని కోరుతూ బ్రహ్మాండమైన ఊరేగింపు చేశారు. గ్రామస్తులందరు ఉత్సవంలో పాల్గొన్నారు.

ఊరేగింపు అనంతరం సమితి కార్యాలయం వద్ద పంచాయితీ బోర్డు అధ్యక్షులు శ్రీ పి. బి. తిరుమల నాయుడుగారి అధ్యక్షతన, సభ, జరిగింది. ప్యాపలి గ్రామం పేరు ఆంధ్ర నీలగిరి అని మార్చుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు.

శ్రీ సూర్యనారాయణమూర్తిగారి నాయకత్వమున పంచాయితీబోర్డు అధ్యక్షునితో కూడిన తొమ్మిది మంది సభ్యులతో డిప్యూటీ తహసీల్దారు వద్దకు రాయబారం వెళ్లారు.

కొవ్వూరులో 258 ఎకరాల భూమి దానం

జీవితాంతం ఏటా రు. 25/-లు ఇవ్వడానికి ఒకరి వాగ్దానంకూడా

కొవ్వూరు, సెప్టెంబర్ 28 — పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా భూదాన యజ్ఞసమితి సభ్యులు శ్రీయుతులు అడ్డాల అంజవాలరాజు (ఆర్గనైజర్), మద్దుకూరి వీరాస్వామి, గెడా రఘునాయకులు, కేశరాజు వెంకటనృసింహ అప్పారావు (కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ ప్రధానోపాధ్యాయులు), వత్తి శేషయ్య (జిల్లా భూదాన సమితి ఆర్గనైజరు) తదితర్లు ఈ నెల 17 వ తేదీనుంచి ఈ తాలూకాలో సంచారంచేసి, భూదానం, సంపత్తిదానం, జీవనదానం ప్రాశస్త్యం గురించి ప్రజలకు నచ్చచెప్పారు.

దిగువ పేర్కొన్న దాతలు మొత్తం 258 యకరాల 53 సెంట్ల భూమి దానంచేశారు.

శ్రీ పెంటి సాహెబుగారు (యాదవోలు) సంవత్సరానికి 25 రూపాయల చొప్పున తమ జీవితాంత కాలం సంపత్తి దానం చేయడానికి వాగ్దానం చేశారు.

భూమి దానమిచ్చినవారు: శ్రీయుతులు కనపర్తి లక్ష్మీనరసింహం (తిరుమలాపురం) 29 ఎ-40 సెం; కనపర్తి కృష్ణారావు (తిరుమలాపుర) 2 ఎ-63 సెం; శ్రీ రాజారాఘవరాజు చినరంగరాజు (గవరవరం) 10 ఎ; కంభంమెట్ల రామారావు (గవరవరం) 6 ఎ; మద్దుకూరి వీరాస్వామి (కన్నాయగూడెం) 2 ఎ-50 సెం; వేములపల్లి సనకసనందనాది మహాముని (జగన్నాథపురం) 5 ఎ; ఇళ్ళచోడియ్య (రేగులగుంట) 2 ఎ; కనుమూరి సత్యనారాయణరాజు 2 ఎ; కనుమూరి వెంకట నరసింహరాజు (గుడిగూడెం) 2 ఎ; పెనుమత్స నరసింహరాజు (కొవ్వూరుపాడు) 2 ఎ; తాడి జగ్గారావు (భీమోలు) 1 ఎ; పింటి పెంటయ్య (భీమోలు) 1 ఎ; నర్రాపుల ముత్తయ్య (భీమోలు) 1 ఎ; మారెడ్డి సత్యనారాయ (భీమోలు) 1 ఎ; మారెడ్డి సర్వారాయుడు (భీమోలు) 5 ఎ; పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షులు ఆలూరి బాపినీడుగారి సోదరుడు సర్వారాయుడు (అన్నదేవరపేట) 100 ఎ; గోపాలపురం పంచాయితీబోర్డు అధ్యక్షులు పోతుల వెంకటరామరెడ్డిఅనే పుల్లారెడ్డి (గోపాలపురం) 10 ఎ; మారిశెట్టి శేషారావు (యాదవోలు) 1 ఎ; గెడా రఘునాయకులు (చిన్నాయిగూడెం) 11 ఎ; గెడా శ్రీమన్నారాయణ (చిన్నాయిగూడెం) 10 ఎ; గెడా శ్రీమన్నారాయణమూర్తి (చిన్నాయిగూడెం) 5 ఎ; విల్లూరి రామన్న (చిన్నాయిగూడెం) 15 ఎ; విల్లూరి సత్యనారాయణ (చిన్నాయిగూడెం) 10 ఎ; నాదెళ్ళ రామయ్య (ఎర్నగూడెం) 4 ఎ; బొల్లిన గంగిరాజు (ఎర్నగూడెం) 5 ఎ; బొల్లిన వెంకటసుబ్బారావు (ఎర్నగూడెం) 5 ఎ; ఆతెం అన్నుల సుబ్బారావు (లక్కవరం) 5 ఎ; మహంకాళి రుక్కయ్య (లక్కవరం) 2 ఎ; దాట్ల లక్ష్మీనరసింహరాజు (వంగిడిగూడెం) 1 ఎ; దాట్ల రామభద్రిరాజు (వంగిడిగూడెం) 1 ఎ; దాట్ల పుల్లంరాజు (వంగిడిగూడెం) 1 ఎ; మాంద్రు ఆనందరావు (వంగిడిగూడెం) 1 ఎ.

ఈ భూమిలో పదునాలుగు ఎకరాల మాగాణి భూమి గలదు.

తిరిగి భూదానయాత్రాదికం ఈ నెల 30 వ తేదీను చికోమమూమిడి గ్రామంనుంచి బయలుదేరుతుంది. ఆ ప్రాంతపు ప్రజలు తగురీతిని భూదానం చేయవలసినదని సమితి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సూళ్లూరుపేటలో 500 ఎకరాల దానం

అక్టోబర్ 4 న యివ్వడానికి దాతల నిర్ణయం

గూడూరు, సెప్టెంబరు 30 — గూడూరు తాలూకాలో భూదాన సంచాలకులు శ్రీ న. బాలకృష్ణారెడ్డిగారు, శ్రీ యేనుగు వెంకట నరసారెడ్డి, శ్రీ నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి, శ్రీ గుర్రేటి వీరబ్రహ్మం, ప్రదుప్పూరు సుబ్బరామరెడ్డిగార్లతో కలసి కోట, బాలిరెడ్డిపాళెం, గంగనపాళెం, గ్రామాలలో ను సూళ్ళూరుపేట తాలూకాలోను సభ సంచారం సాగించారు.

కోటలో శ్రీ అల్లాడి పక్కిణమ్మగారు 8 ఎకరాలు. బాలిరెడ్డిపాళెంలో శ్రీ దువ్వూరు సుబ్బరామరెడ్డిగారు తోళ్ళవాగు ప్రదేశంలో 40 ఎకరాలు, గంగనపాళెంలో శ్రీ తిరుమూరు వెంకటరమణారెడ్డిగారు 50 ఎకరాలు మెరక భూములు దానం చేశారు.

సూళ్ళూరుపేటలో ప్రముఖులు సమావేశమై అక్టోబరు 4 వ తేదీన దానపత్రాలప్పగింతకాలు చేయుటకు అంగీకరించారు. దాదాపు 500 ఎకరాలు ఆ తాలూకాలో అందనాలు జరిగినవి. (స్వ. వి.)

ముస్లిమ్‌లకు వేరుగా ఉన్నతపాఠశాల

మంత్రి లచ్చన్నగారికి నిడుబ్రోలులో విజ్ఞప్తి

పొన్నూరు, సెప్టెంబర్ 27 — గతరాత్రి యిక్కడ ముస్లిం పాఠశాలలో సంఘసేవ శాఖా మాత్యులు శ్రీ గౌతు లచ్చన్నగారిని పొన్నూరు నిడుబ్రోలు ముస్లిములు సన్మానించే నిమిత్తం సభ చేశారు. సభకు పొన్నూరు పంచాయితీ అధ్యక్షులు శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారు అధ్యక్షత వహించారు.

పొన్నూరు-నిడుబ్రోలు ముస్లిం యువజన సంఘం తరఫున పంచాయతీ సభ్యుడు జనాబ్ మహమ్మద్ ఖాజా సన్మాన పత్రం చదివి మంత్రికి సమర్పించారు. సన్మాన పత్రంలో స్థానిక ముస్లింలు బీదవారని, గృహవసతి లేక బాధపడుతున్నారని వారికినివేశన స్థలాలు మంజూరు చెయ్యవలసిందని కోరారు. తాలూకా కేంద్రంలో ఉర్దూ ఉన్నత పాఠశాలను; జిల్లా కేంద్రంలో ఉర్దూ ట్రెయినింగ్ పాఠశాలను నెలకొల్పి తమ మాతృభాషను అభివృద్ధి చేయవలెనని అరించారు,

మంత్రి తన సమాధానంలో ఇలా చెప్పారు:

"అన్ని మతాలవారికి మన రాజ్యాంగంలో ప్రతిపత్తి కలుగజేయబడింది. అన్ని మతాలకు ప్రాతినిధ్యమివ్వడమే భారత రాజ్యాంగ ఆదర్శం. కాంగ్రెసులో ముస్లిములు భాగస్థులు. సాంఘిక సమానత్వమే కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్‌లో పక్షపాతానికి అవకాశం లేదు. వెనకబడివున్నది ముస్లిములే కాదు. వెనకబడిన జాతులు అనేకం వున్నవి. మీ అందరి ఆర్థిక, సాంఘిక అభివృద్ధి కొరకై ప్రభుత్వం పూనుకొన్నది. అందరు సంఘీభావంతో ప్రభుత్వంతో సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను.

"ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో అందరికి అనేక సౌకర్యాలు లభించడానికి అవకాశం కల్పించబడింది. వెనుకబడినతనం ఒక్క రోజుతో పోవాలంటే పోదు. నిర్దిష్టమైన పద్ధతిలో ఏకీభావంగా మనం అభివృద్ధి చెందవలసిన ఆగత్యము వున్నది. ప్రభుత్వంతో మీరు, మీతో ప్రభుత్వం సహకరించుకున్ననాడే సమస్యలన్నీ తీరుతవి. గృహవసతి, శ్రమలను అభివృద్ధిపరచుకొన్ననాడే ఎవరివిద్యను వారు పోషించుకోటానికి అవకాశం ఉంటుంది: ప్రభుత్వం అప్పులలో ఉన్న సంగతి, ప్రజల దగ్గర అప్పులు తీసికుంటున్న సంగతి మీకు తెలుసు. అప్పు చేసి అయినా ప్రజల స్థితిగతులను సరిదిద్దటానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. ఈపాటికి ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించిందో మీకు తెలుసు. కాన మీరు క్రమశిక్షణతో ముందుకు పోవటానికి, మీ సమస్యలు తీర్చుకొనటానికి ప్రయత్నించండి"

జనాబ్ మహమ్మద్ ఖాజా సాహెబ్ గారు అభివందనలు తెలియజేశారు.

రోడ్డు నిర్మాణానికి కలబాట్ల గ్రామస్థుల కృషి

ప్యాపలి సెప్టెంబర్ 28 — కలబాట గ్రామ దానవీరులు 50 మంది 24 వ తేదీ తెల్లవారుజామున కలబాట్లలో శ్రీ బండి పెద్దయ్యగారి నాయకత్వాన ప్యాపలి పొలిమేరకు పోయి ఒకఫర్లాంగు పొడవునగల కొండగుట్టలను ఛేదించి బాట సరిచేశారు. అధ్యక్షులు శ్రీ సూర్యనారాయణ మూర్తిగారు ఈ వీరులను ప్యాపలికి తప్పెటలతో తోడ్కొని వచ్చి వారిని సన్మానించారు. వారి గౌరవార్థంగా ప్యాపలి వర్తక సంఘం విందు చేశారు.

యర్రగుంట్లపల్లివారు 50 మంది కలబాట్ల పొలిమేర, లోపల, చురుకుగా పని చేశారు.

బస్సు కింద పడి స్త్రీ మరణం

తాడిపత్రి, సెప్టెంబర్ 30 — నిన్న మధ్యాహ్నం నంద్యాల-తాడిపత్రి రోడ్డుతో తాడిపత్రికి రెండు మైళ్ళ సమీపంలో పుట్లూరు యొడికి నడిచే బస్సు క్రింద రంగమ్మ అనే ఆమె (40) పడి వెంటనే మరణించినట్లు తెలుస్తున్నది. పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బడిపంతుళ్ళకు పెన్షన్లు

కర్నూలు జిల్లా సభలో తీర్మానం

కర్నూలు, సెప్టెంబర్ 28 — ఉపాధ్యాయులు సర్వీసునుంచి విరమించడానికి గల వయఃపరిమితిని 60 ఏళ్ళకు పెంచాలని కోరుతూ గత ఆదివారంనాడు జరిగిన కర్నూలు జిల్లా ఉపాధ్యాయ సంఘ 31వ వార్షిక మహాసభలో తీర్మానించబడింది.

మద్రాసురాష్ట్రంలో వలె ఆంధ్రలో కూడా ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యాలను కల్పించాలని కూడా కోరుతూ మరొక తీర్మానం ఆమోదించబడింది.

స్థానికసంస్థలు, ప్రయివేట్ సంస్థలు నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులందరికి ఒకే విధంగా జీతాల నివ్వాలని అభ్యర్థించబడింది.

సెకండరీ విద్య పూర్తి అయేవరకు ఉపాధ్యాయుల బిడ్డలకు ఉచిత విద్యా సౌకర్యాలను కల్పించాలని, హైయర్ గ్రేడ్ ట్రెయినింగ్ కోర్సును రద్దు చేయరాదని కోరబడింది.

కర్నూలులోని ట్రెయినింగ్ కాలేజీలో పండితులకు ట్రెయినింగ్ కోర్సును ప్రారంభించాలని కోరుతూ మరొక తీర్మానం ఆమోదించబడింది.

ఈదిగువ పేర్కొన్నవారు కొత్తకార్యవర్గంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీ కె. చిన్నసుబ్బారావు (అధ్యక్షుడు) శ్రీమతి టి పద్మావతమ్మ, మిస్టర్ ఎస్. ఇ. శామ్యూల్ (ఉపాధ్యక్షులు), శ్రీ జి. రాజరత్నం, (కార్యదర్శి) శ్రీమతి ఎం. ఆదిలక్ష్మమ్మ (సంయుక్త కార్యదర్శి), మిస్టర్ ఎస్. అబ్దుల్ సలాంఖాన్ (కోశాధికారి).

"ఎన్నికలు జరిపేవరకు మునిసిపాలిటీలను రద్దు చెయ్యాలి"

తిరుపతి, సెప్టెంబర్ 30 - తిరుపతి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ పి మునిరెడ్డిగారు ఇలా వ్రాస్తున్నారు:—

"మునిసిపల్ ఎన్నికలు జరిగేవరకు వాయిదా వెయ్యడం దారుణమైన విషయం. వోటర్ల జాబితాలు సిద్ధం కాలేదని, వార్డుల విభజన జరగలేదని చెప్పిన రెండు కారణాలు అసంతృప్తికరంగానే వున్నవి.

"పత్రికలలో ప్రచురించబడుతున్న మునిసిపల్ పరిపాలనా నివేదికలనుబట్టి పరిస్థితులు చాలా అధ్వానంగా వున్నవని తెలుస్తున్నది. అందుచేత ఎన్నికల వాయిదా విర్ణయాన్ని పునఃపరిశీలించడం అవసరం. వెంటనే ఎన్నికలు జరపడం సాధ్యం కాకపోతే మునిసిపాలిటీలను రద్దుచేసి, స్పెషల్ ఆఫీసర్లను నియమించడం మంచిది"

క్రాంప్టన్ పార్కిన్‌సన్ ఎలెక్ట్రిక్ మోటార్లు

ఇండియాలో తయారు చేయబడినవి

400-440 వోల్టులు, 50 సైకిల్సు, 3 ఫేజ్‌కు

విశేషంగా వాడుకలో వున్న క్రాంప్టన్ పార్కిన్‌సన్ ఎలెక్ట్రిక్ మోటార్ల సైజులలో కొన్ని రకాల ప్రస్తుతపు ధరలు ప్రజలకు తెలియజేయుటకై ముందుగా ప్రకటిస్తున్నాము. ఇతర రేటింగుల యొక్కయు, స్పీడుల యొక్కయు ధరలు, తిరుగ తెలిపిన చిరునామాలకు వ్రాసి తెలుసుకోవచ్చును.

అమలులో వున్నచోట స్థానిక పన్నులు కూడా ఈ ధరలకు అదనంగా చెల్లించవలెను.

బి. హెచ్. పి	యస్ ఆర్. పి. యమ్	స్క్విరల్ కేజ్: స్క్రీన్ రక్షణవున్న రకం	స్క్విరల్ కేజ్: పూర్తిగా మూసి వేసి వున్న రకం	స్లిప్‌రింగ్: స్క్రీన్ రక్షణవున్న రకం
		రు	రు.	రు.
1	3,000	313	421	—
1	1,500	295	346	—
2	3,000	365	467	—
2	1,500	346	402	—
3	3,000	416	514	—
3	1,500	397	463	—
5	1,500	509	603	—
5	1,000	635	738	—
7.5	1,500	621	771	—
7.5	1,000	775	1,023	—
10	1,500	761	948	—
10	1,000	934	1,312	1,588
15	1,500	995	1,322	—
15	1,000	1,186	1 709	1,931
20	1,500	1 180	1,597	1,902
20	1,000	1,376	2,032	2,250
25	1,500	1,259	1,817	2,189
25	1,000	1,555	2 535	2,583
30	1,500	1,407	2,053	2,489
30	1,000	1,808	3,168	2,935
40	1,500	1,606	2 957	2,893
40	1,000	2,197	4,013	—
50	1,500	2,155	3,337	3,386

దిక్రాంప్టన్ యింజనీరింగ్ కంపెనీ (మద్రాసు) లి॥

ఫోన్: 2934 Grams: CROMPTONCO,

పి. ఓ. బాక్సు 205, సెకండ్ లైన్ బీచి, మద్రాసు - 1.

బ్రాంచీలు: బెంగుళూరు, కోయంబత్తూరు, మధురై, సికింద్రాబాద్, విజయవాడ.

మీరు ఎప్పుడు రుచి చూడని చాలా మంచికాఫీ...

స్టేన్స్ ఎర్ర లేబిల్ ప్యూర్ కాఫీ మీరు కోరిన రుచి, బలము, నాణ్యతేగాక ఎన్నో కప్పుల కాఫీకూడ నిచ్చును. ప్రతి ప్యాకేజీపై స్టేన్స్ పేరుచూచి మరీ కొనండి. సాటిలేని నాణ్యతకు అదే మీగ్యారంటీ. దాని తాజా దనము చెడకుండా గాలి చొరనట్లు ½ పౌ. 1 పౌ 3 పౌ, 7 పౌ 14 పౌ. & 20 పౌ. ల టిన్నులలో ప్యాక్ చేయబడినది. నేడే ఒక టిన్ను కొనండి! ఎర్ర లేబిల్ ప్యూర్ కాఫీనే కోరండి.

ది యునైటెడ్ కాఫీ సప్లై కంపెనీ లిమిటెడ్, కోయంబత్తూరు, దక్షిణ ఇండియా

కర్నూలు డిస్ట్రిబ్యూటర్లు: రాదమడుగు కృష్ణయ్యచెట్టి అండ్ సన్, జనరల్ మర్చంట్సు, ఫోన్ 46, కర్నూలు

ఆదోని డిస్ట్రిబ్యూటర్సు: ఎం. హెచ్. గుప్త అండ్ కో, జనరల్ మర్చంట్సు, పో. బా. నెం. 8, ఆదోని.

Stanes

స్టేన్స్ ఎఱ్ఱ లేబిల్ ప్యూర్ కాఫీ ప్రతి యొక్కరు కొనదగు చక్కని కాఫీ

బాగా ఆడా! ఒకే ఒకసారి తోముకుంటే

కాల్గేట్ డెంటల్ క్రీమ్

85% వంతుల వరకు



దంతక్షయం

ప్రతి రోజూ ఉదయం మొదటిసారిగా కాల్గేట్‌తో పండ్లు తోముకున్నపుడే దుర్గంధానికి కారణమైన క్రిములలో నూటికి 85 వంతులను తొలగిస్తుంది. నోటిలో పుట్టే దుర్గంధాన్ని కాల్గేట్ తక్షణమే ఆపుతుందని పదింట ఏడింటి విషయంలో బుజువైంది.

దుర్గంధం



కలిగించే క్రిములను

కాల్గేట్ తోముకున్నపుడల్లా దంతక్షయానికి కారణమైన క్రిములలో నూరింట 85 వంతులను తొలగిస్తుంది! భుజించగానే కాల్గేట్ తోముకోవడంవల్ల దంతక్షయాన్ని ఎక్కువగా నిరోధించిందని పరిశోధనలలో బుజువైంది.



తొలగిస్తుంది

కాల్గేట్ కమ్మనిసువాసననే ఇండియాయావత్తులో స్త్రీ, పురుషులు, బాలబాలికలు కోరుకుంటారు. దేశంలో జరిగిన పరిశోధనలలో సువాసనకు కాల్గేట్ నే ఎంచుకుంటారని తేలింది.

కాల్గేట్ ఒక్కటేఈమూడింటినీచేస్తుంది! పండ్లనుపరిశుభ్రం చేస్తూనే దుర్గంధాన్ని నివారించి, దంతక్షయాన్ని నిరోధిస్తుంది!



ఇండియాలో విశేషంగా అమ్మక మౌతున్న టూత్ పేస్టు
ఎకానమీ సైజు కొనండి — ఆదా చేసుకోండి

ఫిలిప్స్ క్రొత్త సూపర్ యం రేడియో



ఎక్కువస్టేషన్లను వినిపిస్తుంది

బిసి ఎ 436 ఎ

ఫిలిప్స్‌వారు క్రొత్త రేడియోలలో క్రొత్త మాగ్నెటిక్ పరికరాలను వాడడంద్వారా రేడియోల ధ్వని ప్రసారంలో పూర్తిగా క్రొత్త ప్రమాణాలను సాధించారు.

సూపర్ యం రేడియోవిని, వ్యత్యాసం మీరే తెలుసుకోండి.

PHILIPS ఫిలిప్స్

రేడియోల మహత్తర సాధన

PSPH 142



'అనాసిన్' నాలుగు మందులయొక్క వైజ్ఞానిక మిశ్రమము. ఇది నరముల ముఖ్య స్థానములందు తీవ్రమైన నెమ్మదిచ్చి జలుబు, నొప్పి, తలనొప్పి, జలుబులు, జ్వరం, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రవిముక్తిని కలిగించును.

1. క్వినైన్: అధిక శక్తి నిచ్చు మరియు జ్వరనివారణ మందుగా గుణాలకు ప్రఖ్యాతి గాంచినది, జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కఫీన్: బలహీనానికి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిటిన్: తీవ్రమైన బాధా నివారణ జ్వర నివారణకు ఖ్యాతిచెందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్: తలనొప్పి, మరియు ఆలాటి బాధలను పోగొట్టుటకు మిగుల ఉపయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునియొక్క ఔషధయోగమువలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు లేక కడుపును అవకతవక చేయదు. నొప్పి, తలనొప్పి జలుబులు. పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా మరియు సురక్షితమైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

అశీలాది మందికి బాధావిముక్తిని కలిగించును

A. 41

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై ప్రశాంత చిత్తంతో పరిశీలన

—కాంగ్రెస్‌వారికి ప్రధాని నెహ్రూ హితవు

న్యూఢిల్లీ, అక్టోబర్ 1—

భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు ప్రసంగించిన సందర్భంలో ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను ప్రశాంతచిత్తంతో పరిశీలించాలని సలహా యిచ్చారు.

కమీషన్ నివేదికపై చర్చలలో ఆవేశ కావేషాలు తగదని కూడా ఆయన హితవు చెప్పారని తెలుస్తున్నది.

నివేదిక సిఫార్సుల అమలు చాల క్లిష్టమైన పని అని అన్నట్లు కూడా తెలుస్తున్నది.

అన్నారు. కాని, ఎవరైనా ఈ సిఫార్సులలో అభివృద్ధికరమైన మార్పులు చేయదలచుకుంటే తమ రాష్ట్ర శాసనసభల ద్వారా సూచించవచ్చునని అన్నాడు.

సరిహద్దు వివాదాలకు నిరసన

వివిధ రాష్ట్రాలమధ్య సరిహద్దుల సర్దుబాటను గురించి జరుగుతున్న వాదవివాదాలను నిరసిస్తూ ఆయన ఇలా అన్నాడు:—

"సరిహద్దులు కేవలం పరిపాలన సౌకర్యం కోసం కల్పించుకొన్నవి. అయినప్పుడు కొన్ని గ్రామాలను ఒక జిల్లానుంచి మరొక జిల్లాకు మార్చడం గాని రెండు ప్రాంతాలను ఒక ప్రాంతంగా చేర్చివేసుడం గాని, అందరికీ సమానమైన ప్రధాన నాగరికత, ఆరిక సమస్యలలో మార్పేమి వస్తుందో నాకు అర్థం కావడం లేదు కనుక సరిహద్దులకోసం జరిగే ఆలాటి ఆందోళనలు అపరిణత భావాలకు, బాధ్యతారహితమైనన ఆలోచనకు ప్రతిబింబం.

"భారతదేశం స్వతంత్రమైన తర్వాత అన్ని రంగాలలోను అద్భుతాభివృద్ధిని సాధించింది భావి పథకాల విజయం ప్రజల మహత్తర ఆశయప్రాప్తికోసం చిన్న చిన్న విషయాలను, విభేదాలను తొలగించుకుని, ప్రధాన సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించే ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పుడే సాధ్యం కాగలదు.

"ప్రజలు జాతీయ దృక్పథాన్ని అలవరచుకుని, భారతదేశం యావత్తు తమదే ననే భావం అలవరచుకోవాలని కోరుతున్నాను కులమత, వర్గ విభేదాలు విడనాడాలని కోరుతున్నాను."

ఈ సందర్భంలో ఆయన పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణను ప్రస్తావించి, అక్కడ వివిధ భాషలు గల ప్రాంతాలను ఒక్కటిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండగా, ఇక్కడ కొందరు దేశ విచ్ఛిత్తి కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నాడు.

జాతీయ సమైక్యం ద్వారా అభివృద్ధికి హామీ యివ్వగలపరిస్థితులు కావాలో, విచ్ఛిన్నకర శక్తుల వినాదాలు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నాడు.

బళ్లారి భవిష్యత్తు

ప్రధానివద్దకు

శ్రీ హనుమంతయ్యా రాయబారం

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య నేడు సాయంకాలం భారత ప్రధానిని కలుసుకుని, ఫజల్ ఆలీ కమిషన్ సిఫార్సుల దృష్ట్యా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగలదని భయపడుతున్న బళ్లారి సమస్యను గురించి చర్చించాడు.

తుంగభద్ర ప్రాజెక్టు ఫలితం పూర్తిగా పొందడానికి బళ్లారి, హొస్పేట, సిరిగుప్ప తాలూకాలు మూడు మరల ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నది.

మైసూరు పార్లమెంటు సభ్యులు ఈ ప్రతిపాదనకు చాల ఆందోళన చెందివున్నారు బళ్లారి సమస్య ఇక వుండదని ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చిన తర్వాత కూడా మరల తిరుగ తోడడం సబబుకాదని వీరు అంటున్నారు.

కల్లోలం జరుగగలదని అనుమానించిన ప్రాంతాలలో శాంతిభద్రతల స్థాపన నిమిత్తం ముందు జాగ్రత తీసుకోవలసిందని విన్న కమీషన్ నివేదిక అందజేసిన వెంటనే మైసూరు, మద్రాసు ఆంధ్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేయబడింది.

ఈ సందర్భంలో బళ్లారికి మైసూరు ప్రభుత్వం ప్రత్యేక సాయుధ పోలీసు దళాలను పంపిందని తెలుస్తున్నది

రాజ్యసభలో ప్రశ్నలు

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై రాజ్యసభలో కూడా నేడు ప్రశ్నలు ధారాపాతంగా వేయబడ్డాయి.

శ్రీ భూపేశ్ గుప్త (కమ్యూ): ప్రభుత్వానికి ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక అందజేయబడింది కాని, దాని విషయమై ఊహాగానం ఏయబడేరింది. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాలకు పంపబడుతుందనే వార్త మరింత ఊహాగానానికి అవకాశమిస్తున్నది. ఇలా వంపేలోగా నివేదిక సారాంశమైనా సభ్యులకు తెలిపేటట్లు చెయిర్మన్ ప్రయత్నించగలరా?

చెయిర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్:—నేను కూడా నివేదికను చూడలేదండీ.

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి:—నివేదిక రెండు వారాలలోగా ప్రకటించబడుతుందండీ

శ్రీ భూపేశ్ గుప్త:—కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నివేదికపై చర్చలు జరపనున్నదని తెలుస్తున్నది. ఈ చర్చ నివేదిక ప్రకటనకు ముందా? తర్వాతనా?

శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూత్రంగా చర్చించవచ్చు. ఇంతకూ నివేదిక ప్రకటించవిదే వారు చర్చలు జరుపలేదు.

శ్రీ ఎస్ ఎన్ దాస్:—నివేదికపై అభిప్రాయాలు ప్రకటించడానికి రాష్ట్రాలకు గడువు పెట్టారా?

పండిట్ పంత్:—రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపబడుతుంది. విషయ ప్రాధాన్యాన్నిబట్టి సాధ్యమైనంత త్వరలో చర్చలు జరుపుతారు.

మహారాష్ట్ర పి. ఎస్. పి. చర్చ

ఫజల్‌ఆలీ కమిషన్‌పై చర్చలు జరపడం నిమిత్తం అక్టోబర్ 4వ తేదీన మహారాష్ట్ర పి. ఎస్. పి. కార్యవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది.

సముచిత దృష్టిలో నివేదిక పరిశీలన

హోం మంత్రి పండిట్ పంత్ అభ్యర్థన

గవేర్, సెప్టెంబర్ 30—ఇండియా హోంశాఖ మంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంత్ నేడిక్కడ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను సముచిత దృష్టితో పరిశీలించాలని భారత ప్రజలకు అభ్యర్థించారు.

రాష్ట్ర పునర్నిర్మాణ సమస్యను యావద్భారత (శేయస్సు దృష్టితో నిర్వికారంగాను, నిష్పక్షపాతంగాను ఆలోచించాలని ఆయన అన్నారు.

నివేదికలోని సూచనలను అమలుపరచడానికి ముందు అభిప్రాయంకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపబడుతుందని అన్నారు.

ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ సభ్యులు అతి సమర్థులైనవారని, వారు ఈ నివేదికను ఎన్నో నెలల తీవ్ర శ్రమతో తయారుచేశారని, కనుక ఈ సూచనలు దేశహితకరం కావని వ్యక్తులు గాని, వర్గాలు గాని ముందుగానే భావించడం అనుచితమని

'రాష్ట్ర పునర్నిర్మాణం ప్రజల మనసులను విరచడం కాదు'

పరిపాలన సౌలభ్యమే దాని లక్ష్యమని ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై వినోబా వ్యాఖ్య

బత్తిలి, అక్టోబర్ 1—

ఆంధ్ర రాష్ట్రంలో నేడు భూదానయజ్ఞ యాత్ర ప్రారంభించిన ఆచార్య వినోబాభావే నిన్న ప్రభుత్వానికి అందించబడిన ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను గురించి నేడొక సమావేశంలో ప్రస్తావించి, రాష్ట్రాల పునర్నిర్మాణం మనస్సులను విరచడం వంటిది కాదన్నారు. సరిహద్దులలో కొంత సర్దుబాటు జరపడం ప్రజల మనసులను వేరుచేయడం కాదని, పరిపాలనా సౌకర్యం కోసమేనని ఆయన వివరించారు.

ప్రజలు తాము ఫలానా రాష్ట్రపౌరులమనిగాని, ఫలానా దేశ పౌరులమనిగాని, కాక ప్రపంచ పౌరులమని భావించాలని, ప్రజలు సంకుచిత రాష్ట్రీయాభిమానులైతే వినాశం తప్పదని అన్నారు.

ఆంధ్రులు హిందీని నేర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు.

ఆచార్యభావే దాదాపు 15 వారాలపాటు ఆంధ్రరాష్ట్రంలో పర్యటన జరుపుతారు.

ఆచార్యభావే బత్తిలిలో ప్రవేశించగానే ప్రజలు ఘనస్వాగత మిచ్చారు.

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ రాజుగారు ప్రసంగిస్తూ, భూదానయజ్ఞంలో ప్రజలు విశేషంగా ఆసక్తి చూపుతున్నారని, ఆంధ్ర ప్రజల శ్రద్ధానకులు కూడా సంతృప్తికరంగా వుండగలవని అన్నారు. ఆచార్య భావేయాత్ర విజయవంతం కావడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలన్నీ భూదానోద్యమంతో సహకరిస్తున్నాయని అన్నారు.

ఆంధ్ర ప్రభుత్వం భూదానోద్యమంపట్ల విశేషాసక్తి చూపుతున్నదని, తన శాయశక్తులా తోడ్పడగలదని అన్నారు

ఆంధ్ర భూదానోద్యమ నాయకుడు శ్రీ సాధు సుబ్రహ్మణ్యంగారు ప్రసంగిస్తూ, ఇంతవరకు 27 వేల యకరాల భూమి సేకరించబడిందని అన్నారు.

ఆచార్య భావే ప్రశ్నానికి సమాధానం చెబుతూ, నేటి ప్రపంచంలో కనిపిస్తున్న అశాంతికి కారణం ప్రజలలో ప్రేమాభిమానాలు తగ్గడమేనని అన్నారు. వర్తమానకాలంలో ప్రేమ విలువ సరిగా తెలియకపోవడం వల్ల విలపై పోతున్నదని అన్నారు.

ఈ సందేశంతోనే ఆయన ఇంతవరకు 15 వేల మైళ్లు ప్రయాణంచేసి, భూములు గలవారి హృదయాలను, భూములు లేనివారి హృదయాలను చూరగొన్నారు.

మహాప్రవక్తలైన ప్రాచీన ఋషిపుంగవులను తలపిస్తున్న ఆచార్య భావేను గ్రామీణులు ఎంతో ఆతీయతతో దర్శిస్తారు భూములు లేనివారు గాంధీజీ తర్వాత ఆయనే తమ నాయకునిగా భావిస్తున్నారు. భూదానోద్యమం అతి సహజమైన, సరళమైన ఉద్యమం భూములు లేనివారి పునరావాసం కోసం భూములున్న పెద్ద మనుష్యులను ప్రార్థించడం. ఆయన అభ్యర్థన వారి హృదయపరివర్తనానికే ఈ విధంగా ఆయన ఇంతవరకు దేశంలో 40 లక్షల యకరాలకు పైగా భూమి సేకరించారు.

ఆచార్య భావే నాలుగు సంవత్సరాలుగా కాలినడకన సాగించిన భూదానయజ్ఞయాత్ర హైదరాబాద్‌లోని తెలంగాణా, మధ్యప్రదేశ్, వింధ్యప్రదేశ్ రాజస్థాన్‌లో వింధ్యాచలం, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సాలలో జరిగింది. నేడు ఆంధ్రులు ఆంధ్రరాష్ట్రం మూడవ పుటినరోజు పండుగ జరుపుకుంటున్న నాడు ఆచార్య భావే భూదానయాత్ర ప్రారంభించారు.

భావే అపూర్వ ఉద్యమం ప్రపంచదృష్టిని ఆకర్షించింది గాంధీ సిద్ధాంతమైన సత్యాహింసా ప్రేమలతో ఈ అపూర్వ విజయాన్ని ఈయన ఎలా సాధించగలుగుతున్నారో చూడటానికి విదేశీయులు కూడా ఈయన జట్టులో చేరుతున్నారు.

సేకరించిన భూమిలో రెండులక్షల యకరాలు ఇంతవరకు 60 వేల భూములు లేని కుటుంబాలకు ఇవ్వబడింది.

ఆచార్య వినోబా భూదానానికిలాగే మరి ఎన్నో దానోద్యమాలకు ప్రవర్తకుడు. భూదానోద్యమంతోపాటే సంపత్తిదాన్, ఉద్యమాన్ని శ్రమదాన్, విద్యాదాన్, జీవన్‌దాన్ ఉద్యమాలను ప్రారంభించారు

ప్రథమ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఐదు యకరాల భూమిని సేకరించాలని ఆయన లక్ష్యం. ఈ మహత్తర లక్ష్యానవకు ఆయన పథకాన్ని తయారుచేసి అంటి పెట్టుకుని వున్నాడు.

(మిగతా 2వ పేజీలో)



మొన్న 29వ తేదీన హైదరాబాద్‌లో నాగార్జునసాగర్ కంట్రోల్ బోర్డు మొదటి సమావేశం జరిగిన సందర్భంలో తీయబడిన ఫోటో

భీమా కంపెనీల జాతీయకరణ

అఖిల భారత వాణిజ్యమండలుల ఫెడరేషన్ వ్యతిరేకత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28—భీమా కంపెనీలను జాతీయం చేయడం ఎంతమాత్రం తగదని, అందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఏదైనా వుంటే అది సమర్థనీయమైనది కాకపోవడమే కాక, ఇండియా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైనది కూడా కాగలదని భారత వాణిజ్య మండలుల ఫెడరేషన్‌వారు కేంద్ర ఆర్థిక శాఖవారికి విజ్ఞప్తి చేశారు

ఏదోఒక నూతనమైన దృక్పథంతోకాక ఆచరణసాధ్యమైన, ప్రత్యక్షానుభవంతో కూడిన దృక్పథంతో ఈ సమస్యను పరిశీలించి తుదినిర్ణయానికి రావాలని కూడా వీరొక మెమొరాండాన్ని తయారుచేసి ఆర్థికశాఖ వారికి అందజేశారు.

భీమా కంపెనీలను జాతీయం చేసినప్పుడు వర్తక, వాణిజ్యాలకు అనేక విధాలుగా నష్టం, సంభవించగలదని, కనకనే కేవలం భీమా కంపెనీల దృష్ట్యా మాత్రమేకాక, దేశంలోని వర్తక వాణిజ్యాల దృక్పథంతో కూడా పరిశీలనలు జరపాలని వీరు తమ మెమొరాండంలో కోరారు. జాతీయం చేయడమనే దానివల్ల దేశం ఆర్థికాభివృద్ధికి సహాయం జరుగుతుందా లేదా అనే కోణంతో బద్దతో చూచి నప్పుడు భీమా కంపెనీలను జాతీయం చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి కుంటుపడగలదే కాని అభివృద్ధి చెందదని కూడా అన్నారు.

కరాచీ ప్రదర్శనంలో ఇండియన్ స్టాల్‌వద్ద పికెటింగ్‌కు బెదిరింపు

కరాచీ, అక్టోబర్ 1—

ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పాకిస్తాన్ తృతీయ పారిశ్రామిక ప్రదర్శనంలోని భారత ప్రభుత్వపు స్టాల్‌లో గల భారత దేశ పటంలో జమ్మూ-కాశ్మీర్ ఇండియన్ యూనియన్ భూభాగంలో చేరివున్నట్లు చిత్రించబడి వున్నందున ఆ స్టాల్‌ను బహిష్కరించి, అక్కడ పికెటింగ్ చేయగలమని కరాచీలోని 'కాశ్మీర్ విమోచన సంఘం' నేడు బెదిరించింది.

ఇండియన్ స్టాల్‌లోని దేశపటంలో వెంటనే తగు మార్పు చేయడంగాని, లేదా దానిని ఉపసంహరించుకోవడంగాని జరగకపోతే ఆ స్టాల్ వెలుపల రేపు (ఆదివారం) సాయంకాలం 5 గంటల నుంచి నిరసన ప్రదర్శనం ప్రారంభం కాగలదని ఈ సందర్భంలో నేడు చేసిన ఒక ప్రకటనలో ఈ "విమోచన సంఘం" స్పష్టం చేసింది.

తమ స్టాల్‌వద్ద ఎటి జోక్యాన్నిగాని, అల్లరిగాని ఇండియా ఎంతమాత్రం సహించబోదనీ, అవసరమైతే అది తన స్టాల్‌ను మూసివేసి ఆక్షేపణ తెల్పుతూ పారిశ్రామిక ప్రదర్శనం నుంచి లేచి వెళ్ళిపోగలదనీ ఇచ్చటి భారతీయ వర్గాలవారు విశదం చేశారు

వీరు ఇంకా క్రింది విధంగా వివరించారు: ఇండియా మ్యాప్‌ను స్టాల్ నుంచి ఉపసంహరించుకోవాలనిగాని దానిలో మార్పులు చేయడానికిగాని వికోరడం మిక్కిలి హాస్యాస్పదంగాను, తలబిరుసుతనంగాను వున్నది, కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో తనకుతానై విలీనమైపోయింది. ఇంతకు, ఈ విషయమై ఇండియా, పాకిస్తాన్‌లమధ్య కొనసాగుతున్న వివాదంపై మిత్రరాజ్య సమితి ఇప్పటికే చర్చ జరుపుతున్నది అందుచేత, మిత్రరాజ్య సమితి ద్వారాగాని, ఇండియా పాకిస్తాన్‌లమధ్య ఒడంబడిక ద్వారాగాని పరిస్థితిలో ఏదైనా మార్పు వచ్చేవరకు ఇండియా మ్యాప్‌లో మార్పులు చేయడం ప్రసక్తి రానేరాదు

పైగా, కాశ్మీర్‌పై ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ఇంతకు ముందు ఉన్నత స్థాయిని జరిగిన సమావేశాలలో కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లోని, ఆ తర్వాతంగా చీలిస్తున్న మాప్‌ను చూపించేది అయినప్పటికీ పాకిస్తాన్ అందుకు ఎన్నడూ అభ్యంతరం తెల్పి వుండలేదు

ఈ బెదరింపులకే ఇండియా తన మ్యాప్‌ను మార్చుకొంటే ఇక కాశ్మీర్‌పై వివాదం ఎక్కడ వుంటుంది? అని వీరు ప్రశ్నిస్తున్నారు.

పాకిస్తాన్ ప్రత్యేకంగా పంపిన ఆహ్వానాన్ని మన్నించి ఇండియా ఈ పారిశ్రామిక ప్రదర్శనంలో పాల్గొంటున్నది. కనుక ఇండియన్ స్టాల్ వద్ద ఎట్టి అల్లరులు జరగకుండా చూసే బాధ్యత పాకిస్తాన్‌పై వున్నది.

ఢాకాలో నిరశనదీక్ష

ఢాకా, సెప్టెంబరు 30—కాశ్మీర్ లో నిష్పాక్షికంగా ప్లెబిసైట్ జరపబడాలనీ, ఈ విషయంలో పాకిస్తాన్ కఠినతర విధానం అనుసరించాలని కోరుతూ అయిదుగురు పౌరులు నేడిచ్చటి ఇండియన్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ఎదుట నిరశన దీక్ష ప్రారంభించారు.

ఇంతకాలంవరకు అని గడువు లేకుండా నిరశన దీక్షను తాము కొనసాగించదలచావని వీరిలో ఒకడు తెలియజేశాడు.

ఇండియన్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయంవద్ద అదనంగా పోలీసులు కావలా వుంచబడ్డారు

ఢిల్లీలో చైనీస్ ఫిల్ముల ప్రదర్శనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30—నేడిక్కడ చైనీస్ చలనచిత్ర, సాంస్కృతిక ప్రదర్శనోత్సవానికి ఇండియా విదేశ వ్యవహార శాఖలో మంత్రి డాక్టర్ సయ్యద్ మహమ్మద్ ప్రారంభోత్సవం జరిపారు.

ఇండియా-చైనా మైత్రీ సంఘంవారు ఈ ఉత్సవాన్ని ఏడు రోజులపాటు నిర్వహించనున్నారు.

డాక్టర్ మహమ్మద్ తన ప్రసంగంలో ఇండియా, చైనాలకు యుగయుగాలుగా గల స్నేహబంధాలను వివరించి, ఇరుగుపొరుగున వున్న దేశాలమధ్య వుండదగు స్నేహసద్భావాలకు ఇండియా చైనాలు చిహ్నమని అన్నారు.

దుర్గాపూర్‌లో ఉక్కు కర్మాగారం

బ్రిటిష్ ప్రతినిధివర్గం అక్టోబర్‌లో ఢిల్లీకి రానున్నదట

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28—దుర్గాపూర్‌లో ఉక్కు కర్మాగారం స్థాపించడానికై ఇండియా ప్రభుత్వంతో వివరాలు చర్చించేందుకు ఏర్పడిన "ఇండియన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్" అనే సంస్థ అధ్యక్షుడు సర్ సరిల్ జోన్స్ నాయకత్వాన బ్రిటిష్ ఉక్కు పరిశ్రమ ప్రముఖులు అక్టోబర్ మధ్యలో న్యూఢిల్లీ చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ప్రతినిధివర్గంలో బ్రిటిష్ ఉక్కు పరిశ్రమ ప్రవీణుడు ఒకడు వుండగలడు.

దుర్గాపూర్‌లో ఉక్కు కర్మాగారం స్థాపించడానికై కోట్స్ ప్రతినిధివర్గం సమర్పించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం పాఠకులకు విదితమే. 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చెయ్యడానికి ఉద్దేశించబడిన ఈ ప్రణాళిక అమలుకు 110 కోట్ల రూపాయలు వ్యయంకాగలదని అంచనా వేయబడింది.

పజిల్సు బిల్లు

రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30—లోక్‌సభ ఆమోదం పొందిన పజిల్సు కంట్రోల్ బిల్లును, ఎలాంటి మార్పులులేకుండా రాజ్యసభ నేడు ఆమోదించింది. ఇక ఈ బిల్లు అమలులోకి రావడానికి ఇండియా ప్రెసిడెంటు ఆమోదముద్ర పడవలసివుంది

బిల్లుపై చర్చకు డిప్యూటీ హోం మంత్రి శ్రీ బి. ఎన్. దత్తార్ సమాధానం చెబుతూ, బిల్లును అమలుజరపడానికి తయారుచేసే నిబంధనలు తయారుచేయడంలో సభ్యుల సూచనలను ప్రభుత్వం మనస్సులో వుంచుకొనగలదని, ఆ నిబంధనలనుకూడా కచ్చితంగా అమలుజరిపించగలదని వాగ్దానం చేశారు.

సెలెక్టుకమిటీ డిమాండులకు చెందిన అప్రోప్రియేషన్ బిల్లును కూడా రెండున్నర గంటలు చర్చించినతరువాత రాజ్యసభవారు ఆమోదించారు.

ఆల్ ఇండియా సర్వీసుల డిసిప్లినరీ రూల్సును మార్పుచేయాలని శ్రీ మధుర్ తెచ్చిన ప్రతిపాదనను సభవారు నిరాకరించారు కూడా.

ట్యూబులలో ఎందుకు

సీసాలలో కాకుండాను

* దినములు పరిశుద్ధము గాను చురుకుగాను ఉండును.

* మలినము కాజాలదు.

* వలసినంత తీసికొనే వీలగుటచే అది వచ్చుట రూడి.



తలనెప్పి, కండరముల నెప్పులు, గుండె జలుబులకు

కలకత్తా కెమికల్ వారి వస్తువు

దక్షిణ ఇండియా ఆఫీసు:
5/149, బ్రాడ్వే, మద్రాసు-1.

మద్రాసు కెసినో

రెండవ వారము
రోజూ 3 ఆటలు మ 2, సా 6 రా 9-45 గం.
వినోదావారి మహత్తర చిత్రరాజము
కన్యాశుల్కము
(తెలుగు)
సావిత్రి—ఎన్. టి. రామారావు

బొంబాయి ప్రజల కోరికపై
బొవర్సా జితేంద్ర
పోలియో & పెరాలిసిస్ స్పెషలిస్టు,
నెల్లూరు.
★
హోటల్ తాజ్‌మహల్‌లో వారు రోజులపాటు మకాం చేస్తున్నారు.
వివరములకు:
బొంబాయి దినపత్రికలు చూడండి.

టెండర్ నోటీస్

ఆంధ్ర పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

పని పేరు:— నెల్లూరు కొవురులో రిజర్వు పోలీసుదళమువారికి 31 వసతి గృహములు 4 వరుసలలో నిర్మించుట.

పై సుదహరించిన పనికి 9-11-55 తేదీ 4 గంటలవరకు నెల్లూరు సూపరింటెండింగ్ ఇంజనీరు గారి ఆఫీసులో లంప్ సమ్ కాంట్రాక్ట్ ఫారములో సీల్డు టెండర్లు తీసికొనబడును. తక్కిన వివరములు సూపరింటెండింగ్ యింజనీరువారికి వ్రాసి తెలిసికొనవచ్చును.

టెండరు డాక్యుమెంట ధర
ఖాస్తుకు ఆఖరు తేదీ 30-10-55
టెండరు డాక్యుమెంట ఖరీదు
సేల్సుటాక్సుతోసహా రూ. 5-1-3
టెండరు ధరావతు సుమారు రూ. 2,500/-
అదనపు హామీ సుమారు రూ. 2,500/-

సూపరింటెండింగ్ యింజనీరు,
నెల్లూరు సర్కిల్.

రక్తపురుషవేషం

బంగారు చేర్చబడినది. మేహము, వీర్యనష్టము, అత్యుష్ణము, పాదుమాలిక, కాళ్లతిపులు, ఇతర నరములకు సంబంధించినవ్యాధులు, మూత్రవ్యాధులు మొదలగువానిని హరించి బలమును, కాంతిని ఇచ్చును, రెండు డబ్బాలు వాడుము.

20 తు. డబ్బా రు. 3-12-0 వి. పి 1/-
ఇండియన్ మెడిసన్ హౌస్,
లక్ష్మీటాకీసు రోడ్డు-విజయవాడ-2

స్థాపితము: 1920 సం॥ రం.
వంశపారంపర్య వ్యాధులకు, తెలుపు మచ్చలు బొల్లి) వగైరాలకు చికిత్సానిపుణులు. కేట్లాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ.గో. జిల్లా
(వయా) తణుకు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press Old Madras Club Compound CLUB HOUSE, Mount Road Madras.

కార్బొరండం యూనివర్సల్ లిమిటెడ్.

సంతోషపూర్వకంగా తెలియపరచునదేమనగా
ఉత్తమ రకంలో తమ బాండెడ్ అండ్ కోటెడ్ అబ్రాసివ్స్ తయారుచేసే నిమిత్తం
తిరువత్తియూర్ ఫ్యాక్టరీ

మైసూరు రాజప్రముఖ్, హిజ్ హైనెస్ సర్ శ్రీ జయచామరాజ వడియార్ బహదూర్, జి. సి. బి., జి. సి. ఎస్. ఐ. ఎల్ఎల్. డి. వారిచే 3-10-55 సోమవారంనాడు ప్రారంభించబడుతుంది.



ఆఫీసు: "స్వస్తిక్ హౌస్" 106, అర్మీనియన్ వీధి, మద్రాసు-1.
టెలిఫోన్: 2941 (4 లైనులు) టెలిగ్రామ్స్: "CUMI"

బాండెడ్ అబ్రాసివ్స్: గ్రైండింగ్ వీల్సు, సెగ్‌మెంట్సు, రబ్బింగ్ బ్రిక్సు, స్టిక్స్, షార్పెనింగ్ స్టోన్సు, వాల్వు గ్రైండింగ్ కాంపౌండ్ వగైరా

కోటెడ్ అబ్రాసివ్స్: ఫ్లింట్ (ఇసుక) గార్నెట్, ఎమరి, అలోక్సైట్, సిలికాన్‌కార్బైడ్, రోల్సు, బెల్టులు, డిస్కులు, రింస్టాక్, పేపరులోను, గుడ్డలోను వగైరా.

అనుమతి పొందిన మూలధనం
రు. 70 లక్షలు.
జారీచేసిన మూలధనం
రు. 50 లక్షలు.

చెయిర్మన్:
డా॥ సర్ ఏ. రామస్వామి మొదలియార్, కె.సి.ఎస్.ఐ., డి.సి.ఎల్. (ఆక్షన్)

డైరెక్టర్లు:
శ్రీ ఏ. ఎం. ఎం. మురుగప్ప చెట్టియార్,
జనరల్ క్లిన్‌టన్ ఎఫ్. రాబిన్‌సన్ (ప్రెసిడెంట్, కార్బోరండం కంపెనీ, నయగారా ఫాల్సు (యు. ఎస్. ఏ.)
మిస్టర్ విలియం ఎం. రౌలండ్, మేనేజింగ్ డైరెక్టరు, యూనివర్సల్ గ్రైండింగ్ వీల్ కంపెనీ, లి. స్టాఫర్డ్ (యు. కే)
మిస్టర్ జాన్ ఏ. విలియంసన్, మేనేజింగ్ డైరెక్టరు, కార్బోరండం కంపెనీ లిమిటెడ్, మాంచెస్టర్ (యు. కే)
మిస్టర్ జాన్ ఎఫ్. ఫిలిప్స్, మేనేజింగ్ డైరెక్టరు, యూనివర్సల్ గ్రైండింగ్ వీల్ కంపెనీ లి., స్టాఫర్డ్ (యు. కే)
శ్రీ ఏ. ఎం. ఎం. అరుణాచలం.
శ్రీ ఎం. వి. అరుణాచలం.

బాండెడ్ అబ్రాసివ్స్‌కు డిస్ట్రిబ్యూటర్లు

మెసర్స్ విలియం జాక్స్ అండ్ కో లిమిటెడ్, 16, నేతాజీ సుభాస్ రోడ్డు, కలకత్తా-1.
హామిల్టన్ హౌస్, బలార్డ్ ఎస్టేటు, బొంబాయి-1.
నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్స్, ఫస్టులైన్ బీచ్, మద్రాసు-1.
కనాట్ హౌస్, "ఇ" బ్లాక్, కనాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ.

మెసర్స్ స్పాట్ అండ్ వీక్ స్టాక్ లిమిటెడ్., 5, ఫెయిర్లీ ప్లేస్, కలకత్తా-1
హిమాలయహౌస్, పల్టాన్ రోడ్డు, బొంబాయి-1.
కేథొలిక్ సెంటర్, ఆర్మీనియన్ వీధి, మద్రాసు-1
అంబాసడర్ హోటల్, న్యూఢిల్లీ.
స్పెషాల్టీస్‌కు మాత్రం:
మెసర్స్ హెచ్. ఎస్. కార్స్ అండ్ కో లి., 24, రాంపార్టు రో, బొంబాయి.

కోటెడ్ అబ్రాసివ్స్‌కు డిస్ట్రిబ్యూటర్లు:

మద్రాసు హైదరాబాద్, ఆంధ్ర, తిరువాన్కూర్-కొచ్చిన్ అండ్ మైసూరు స్టేట్సుకు:
మెసర్స్ ఆర్. సుబ్బరామన్ అండ్ కో లి., 11/12, సెకండ్ లైన్ బీచ్, మద్రాసు-1.
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, ఇతర గోరఖ్‌పూర్ - జబల్‌పూర్ మధ్య మధ్యప్రదేశ్‌లో కొంతభాగం ఏరియాకు:
మెసర్స్ విలియం జాక్స్ అండ్ కో లిమిటెడ్., 16, నేతాజీ సుభాస్ రోడ్డు, కలకత్తా-1.

ఢిల్లీ, తూర్పు పంజాబ్, పెప్సు అండ్ యు. పి., జమ్ము అండ్ కాశ్మీర్ స్టేట్సుకు:
మెసర్స్ ఎస్. ఎన్. సుందర్సన్ అండ్ కో., 1/1, దేశబంధు గుప్త రోడ్డు, న్యూఢిల్లీ.
లా టౌచె రోడ్డు, కాన్పూరు.
బొంబాయి స్టేట్ అండ్ పశ్చిమ ఇండియాకు:
గ్రాంచి. కార్బోరండం యూనివర్సల్ లి., 3వ అంతస్తు, యునైటెడ్ ఇండియా బిల్డింగ్సు, సర్ ఫిరోజ్ షా మెహతా రోడ్డు, బొంబాయి-1.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 232
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
4-10-1955

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

4.10.55

రెండేళ్ల దేకిన రూపాయి దావా

రాజ్‌కోట్, అక్టోబర్ 2— స్థానిక వత్తిగింజల ఫాక్టరీలో భాగస్వామియైన గోకుల్‌దాస్ దయాభాయ్ కంపెనీమీద రూపాయి కానికి వేసిన దావాలో రెండేళ్ల తర్వాత మొన్న వాది గెలిచాడు. కంపెనీ మెమొరాండంకోసం రూపాయి పంపించి, అది వచ్చిన తర్వాత దానిలో మార్పులేమీ లేనందున దానిని తిరిగి ఇచ్చివేసి తన రూపాయి తన కిమ్మని వాది అడిగాడు. అది ఇవ్వబడనందున నూటికి ఆరు రూపాయల వడ్డీ చొప్పున లెక్కకట్టి 1-0-3 కి దావా వేశాడు.

'ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై ఆవేశకావేశాలు తగవు' —నెహ్రూ ఉద్బోధ

పరస్పర దూషణ తిరస్కారాలు ద్వితీయ ప్రణాళిక లక్ష్యానికి అవరోధం కలిగించగలవని హెచ్చరిక

రాష్ట్ర పునర్నిర్మాణ సమస్యను ప్రశాంత చిత్తులతో నిష్పాక్షికంగా పరిశీలించాలని హితవు

మద్రాసు, అక్టోబర్ 3— భారత ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ నిన్న సాయంకాలం చరిత్రాత్మకమైన ఫోర్ట్ సెయింట్ జార్జి ఎదుట బీచిలో సమావేశమైన బ్రహ్మాండమైన సభలో ప్రసంగిస్తూ, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై సిఫార్సులకు ప్రజలు ఆవేశకావేశాలు పెంచుకొని పరస్పరం దూషణ తిరస్కారాలకు ఉద్యమిస్తే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలుకు భంగం కలుగగలదని హెచ్చరించారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై అభిప్రాయాలు స్వేచ్ఛగా ప్రకటించడానికి ప్రతివారికీ అవకాశాలు ఇవ్వబడునని ఆయన హామీ యిచ్చారు.

నివేదిక అతి ముఖ్యమైన విషయం గనుక దానిని ప్రశాంతంగాను, నిష్పాక్షికంగాను పరిశీలించవలసివుందని ఆయన అన్నారు.

"ప్రయోజనాలలో వైరుధ్యం, అభిప్రాయాలలో విభేదం వుండడాన్నిబట్టి రాష్ట్ర పునర్నిర్మాణ సమస్యకు ప్రతివారికీ అంగీకారయోగ్యమైన పరిష్కారం సూచించడం సాధ్యం కాదనడం నిస్సంశయం. కనుక సూచించిన పరిష్కారమార్గం కొందరికి అంగీకారయోగ్యంగా వుంటుంది. మరికొందరికివుండదు; మరి పరిష్కార మార్గమెలా? కనుక ప్రజాస్వామ్య విధానంలోనే పరిష్కరించుకోవాలని వుంటుంది. మరొక పద్ధతి పనికిరాదు" అని

కొందరు ప్రకటించినట్లు ఫజల్‌ఆలీ కమిషన్‌కు అనుకూలంగాను, ప్రతికూలంగాను బెదిరింపులు, ఉపవాసాలు, నిరశనదీక్షలు "జాతీయసమస్యలను పరిష్కరించడానికి అసాధారణమైన పద్ధతులు" అని ఆయన పేర్కొంటూ, అలాటి నిరశనవ్రతాలు, పోటీ నిరశనవ్రతాలు, బెదిరింపులుమున్నగునవి సమస్యలనుపరిష్కరించడంలో నిరశనవ్రతుల సంఖ్యనుబట్టి నిర్ణయించే పరిస్థితికి దారితీయగలవని అన్నారు.

నెహ్రూ ప్రసంగం పూర్తిపాఠం

పండిట్ నెహ్రూ ఇలా ప్రసంగించారు:—

"క్రిందటిసారి నేనిక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన సభలో మాట్లాడాను. ఆ ప్రసంగం ఆవడి కాంగ్రెస్ మహాసభ సందర్భంలో ననుకుంటాను. ఆవడి కాంగ్రెస్ 10 నెలలక్రితం జరిగింది. ఈ పదినెలలలోను దేశంలోను, ప్రపంచంలోను పెక్కు సంఘటనలు జరిగాయి.

"నేను మద్రాసుకు నేడే శుభదినాన ఇక్కడికి వచ్చాను. నేడు గాంధిజయంతి గనుక శుభదినం. కనుక మామూలు రోజులకంటే నేడు మనం గాంధీజీని గురించి, ఆయన దేశానికి చేసిన సేవను గురించి, ప్రజలకు చేసిన మేలును గురించి, ఆయన మన కిచ్చిన సందేశాలను గురించి ఎక్కువగా మననం చేస్తాము

"నేను మద్రాసుకు వచ్చినప్పుడల్లా ఎంతో సంతోషిస్తూ వుంటాను. మిమ్ములను కలుసుకున్నందుకు మాత్రమే కాదు. ఈ మహానగరంలోవున్న ప్రశాంత వాతావరణానికి నాకు ఎక్కువ హాయిగా వుంటుంది. నేను దేశమంతా తిరుగుతూవుంటాను గదా! నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రశాంత వాతావరణం, హాయినిచ్చే భావం ఇప్పటిలాగే అనుభవిస్తూ వుంటాను. ఈ వాతావరణానికి కారణం మీదు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకన్నా హెచ్చుగా గాంధీజీ సిద్ధాంతాలను ఆశంసించుకొనడమే అయివుంటుంది. భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత, వ్యక్తిత్వం, పూర్వచరిత్రవున్నాయి. ప్రతి ప్రాంతంలోను మంచితనం హెచ్చుగావుంది. ఉత్తర భారతంవారైన వాలో ఉత్తరాది లక్షణాలైన కరకుతనం, మితిమీరి ప్రవర్తించడం వున్నవి కాబోలు; కనుకనే నాకు ఇక్కడ అక్కడికన్నా ప్రశాంతమైన, ఉదాత్తమైన, పవిత్రమైన, హాయిగొలిపే వాతావరణం కనిపిస్తున్నది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో వినబడుతున్న వివాదాలకు, క్రమశిక్షణ రాహిత్యానికి—అదేకా[illegible]క్రమం అన్నట్లుగా, అదే ధైర్య ప్రదర్శన[illegible] విసుగెత్తిపోయాను.

"ముప్పై ఏండ్లక్రితం [illegible] లో చాలా మంది గాంధీజీ [illegible] పెక్కు సార్లు ఆయన [illegible] ప్రవర్తించడాలకు [illegible] పోయాము [illegible] అనుయాయుల [illegible] అర్హత లేదు. [illegible] వారిపైలాగే మనపై [illegible] పడింది. దేశంలోని [illegible] లాగే మనం కూడా క్రమ[illegible] సాధన యాత్రలో అడుగు వెళ్లాం. శాంతియుతంగా [illegible] కాసేంది, యుద్ధంలోగాని మనం ఏదైనా పనిచేయదలచుకుంటే క్రమశిక్షణతో చేయవలసి వుంటుంది.

త్యాగమే మహామూల్యం

"మనకు సైన్యం, నౌకాదళం, వైమానికదళం వుండడమెందుకు? యువజన సహాయదళాలలోను, కేడెట్ దళాలలోను చేరవలసిందిగా యువజనులను కోరడం దేనికి? మానసికంగాను, శారీరకంగాను క్రమశిక్షణ అలవరచుకొనడానికే ఇవన్నీని. క్రమశిక్షణ లేకపోతే మనం కేవలం ఒక గుంపు. మూక అన్నమాట. క్రమశిక్షణ వుంటే శిక్షిత సైన్యమన్న మాట-అది అహింసాత్మకమో, హింసాయుతమో, ఏదైనా కావచ్చు.

"గాంధీజీ మన నాయకుడుగా, సేనానిగా వ్యవహరించారు — ఆయనకు ఆధికారం చట్ట సమ్మతంగా ఎవ్వరూ ఇవ్వలేదనుకొండి అయినా ఆయన మనలో ఎవరినీ శిక్షించలేదు మనంచేసింది సరైందనో, సరైంది కాదనో చెప్పగలిగేవారు. ఇంత ఆధికారం వున్నప్పటికీ ఆయన క్రమశిక్షణబద్ధుడు వ్యష్టి జీవితంలోగాని సమష్టి జీవితంలోగాని జాతి జీవితంలోగాని క్రమశిక్షణవల్ల, సమర్థమైన కార్యాచరణవల్ల బలం చేకూరుతుందే గాని, మనలను దుర్బలులనుచేసే క్రమశిక్షణారాహిత్యంవల్ల చేకూరదనేది గాంధీజీ గ్రహించారు. మనం కూడా క్రమంగా గ్రహించాము.

"మనం వేలకొలది సంవత్సరాలఅనుభవం పొందిన అతి ప్రాచీన జాతి. కనుక పరిణతి గలవారమని అనుకోవాలి. పరిణతి అనేది అనుభవం, కొంత వివేకం కలిగిస్తుందని అంటారు. చారిత్రకంగా ఇంత అనుభవం వుండీ కూడా మనం అపరిణతులుగా ప్రవర్తిస్తే పరాజయం తప్పదు. పరాజయమనేది ఎప్పటికైనా చెడ్డదే మీదు మిక్కిలి మనం పరమాణుయుగ ప్రాంగణంలో వున్నప్పుడు పరాజయం పొందితే ఈ స్వాతంత్ర్యాన్ని ఎలా రక్షించుకోగలం? స్వాతంత్ర్యం మనకు లభించింది ఆకస్మికంగానో, కాకతాళీయంగానో, బహుమానంగానో కాదు. మన దేశప్రజల క్రమశిక్షణయుత కృషివల్ల, కాయకష్టంవల్ల, త్యాగంవల్ల ఆర్జితమైంది మూల్యమివ్వనిదే ఉపయోగకరమైనదేదీ లభించదు. మూల్యమంటే వెండి, బంగారు కాదు. అనితరసాధ్యమైన మూల్యమన్న మాట. అపూర్వమైన మూల్య మేమిటంటే రక్తధార, చెమటోడ్చడం, త్యాగం, సమష్టిగాగాని వ్యష్టిగాగాని ఘనకార్యాలు సాధించడం.

"మన దేశం అస్వతంత్రమైనది మొదలు మన పూర్వులు నిజానికి స్వాతంత్ర్యంకోసం కృషిచేశారు, పోరాడారు. స్వాతంత్ర్యోద్యమం కొత్తదని భ్రాంతిపడకండి. మనం అస్వతంత్రులమైనప్పుడే స్వాతంత్ర్యోద్యమం ప్రారంభమైంది.

"భారతదేశంపై ఎన్ని దండయాత్రలు జరిగినా, భారతదేశానికి పలుమార్లు విదేశీయులు వచ్చినా, బ్రిటిష్‌వారి పరిపాలన ఏర్పడేవరకు మనం అస్వతంత్రులమనే భావం కలుగలేదనే విషయం ఇప్పుడు మీరు గుర్తించారా? భారతదేశానికి వచ్చినవారంతా భారత ప్రజలలో ఒక్కటయ్యారు. వారిని భారతజాతి తనవారినిగా చేసుకుంది. ఇక్కడికి వచ్చిన విదేశీయులు కూడా భారతదేశానికి వెలుపల తమ బలగం పెట్టుకోక ఇక్కడే నివసించారు. ఇక్కడే మరణించారు. మనం భారతదేశంలో భాగంగా వున్నవారితో—చక్కగానో చెడ్డగానో పాలించబడాము. భారతదేశ సుదీర్ఘ చరిత్రలో బ్రిటిష్ పరిపాలనలోనే మనం విదేశాలలో వున్న వారిచేత—వేలకొలది మైళ్ళ దూరంలో లండన్‌లో వున్న వారిచే పాలింపబడడం మొదలైంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా మనం అన్ని విధాల రాజకీయంగాను ఆర్థికంగా పరరాజ్య ప్రజల మయ్యాము. ఈ విదేశీ పాలనకు అప్పటినుంచే తిరుగబడుతున్నారు. అప్పటప్పుడు విప్లవాలు చెలరేగాయి సిపాయి కలహమని చెప్పే ప్రథమ భారత స్వాతంత్ర్యయుద్ధం జరిగింది. ఇది వంద సంవత్సరాలక్రితం జరిగింది. ఇక రెండేళ్లలో ప్రథమ భారత స్వాతంత్ర్య సమర శతవార్షికోత్సవం జరుపుకొనవున్నాము. అటు తర్వాత జాతీయోద్యమం చిన్న ఎత్తున ప్రారంభమైంది. గాంధీజీ రంగంలోకి అడుగుపెట్టేవరకు మన జాతీయోద్యమం శక్తివంతం కాలేదనే అనవచ్చు.

దారిద్ర్యంనుంచి విముక్తి

"గాంధీజీకి ముందుకూడా మహానాయకులున్నారు. వారిని మనం గౌరవిస్తున్నాము; ప్రశంసిస్తున్నాము కాని, స్వాతంత్ర్యోద్యమం శక్తిమంతంగా సాగింది గాంధీజీ నాయకత్వంలోనే దీనికి కారణమేమిటి? గాంధీజీ మహాపురుషుడు కావడంవల్ల మాత్రమే కాదు. ఆయన మహానాయకుడు, మహాసైనికుడు, జాతీయ సైన్యానికి మహాసేనాని, ఆయన శాంతి మూర్తియైన సర్వసేనాని కావడం, ఆయన సైన్యంకూడా శాంతియుతంకావడం విశేషం. మనం శత్రువులతోను శాంతియుతంగా వుండాలని, శత్రువుకు కూడా చెడుపు తలపెట్టవని ఆయన ఉద్బోధించారు. ఆయన ఉత్తమ సైనికుడు కనుకనే ప్రజలనుంచి క్రమశిక్షణనే కోరారు గడచిన 40 సంవత్సరాల భారత జాతి చరిత్రను పరిశీలిస్తే ఆయన క్రమశిక్షణ సహిత చర్యలు జరగడం కారణంగా ఎన్నెన్ని పార్టీల జాతీయోద్యమాన్ని వక్కదిదారో తెలుస్తుంది. ఆయన చిన్న చిన్న కోరికలకోసం పోరాటం నడపలేదు. 35 కోట్ల ప్రజల విముక్తి కోసమే ఎదురొడ్డి నిలిచారు అంతమాత్రమేకాదు-ప్రజల అభివృద్ధికోసం, పునరుద్ధరణకోసం ఆయన నడుం బిగించారు. అంటే ప్రజలు మనోవాక్కాయకర్మల ధైర్యసాహసోపేతులు, క్రమశిక్షణాయుతులు కావాలని ఆయన ఆశయం. నిజానికి ఆయన దృష్టి తన ఉద్యమం బ్రిటిష్ వారిపైన, ఇతర విదేశీయులపైన ఎలాటి ప్రభావం కలిగిస్తుందో అనడంకన్నా ప్రజల వ్యక్తిత్వం సంతరించుకొనాలనే పైపై వుండేది. ఈ దళిత జాతిని మహోన్నత స్థితికి తీసుకురావడ మెలాగ అనేదే ఎప్పుడూ ఆయన ఆలోచన. వారిని దారిద్ర్యం నుంచి ఎలా విముక్తులను చేయాలనే ఆయన చింతన. అంతకన్నా మించి ఆయన వారికి ధైర్యసాహసాలు, ఉత్సాహ శక్తులు, నైతిక బలం అలవరచడం గురించి ఆలోచించేవారు కనుక అనాటి ఆయన చర్యలను మనం పరిశీలించే టట్లయితే, ఆయన దృష్టి 35 కోట్ల ప్రజలపైన, ముఖ్యంగా దళిత, పీడిత ప్రజలపైన వుండేదనే దృష్టితో పరిశీలించాలి.

గాంధీజీ సందేశం

"ఆ రోజుల్లో నా అనుభవం చెబుతాను ఆయన సందేశం యు. పి. లోని మా గ్రామానికి తొలిసారిగా వినిపించింది. 1920లో. ఆయన సందేశం విని ఉత్సాహోద్రేకాలతో పొంగిపోయిన వేలాది యువకులలో నేను కూడా ఒకణ్ని. ఆ సందేశం విని మేము మా దిన చర్యను, మా వృత్తులను, పనులను, తుదకు కుటుంబాలను మరచి, ఏదో మత్తులో, మోహంలో ఊహల్లో తిరిగాము. అంతకు ముందెప్పుడు చూడని పూళ్ళకూ వెళ్లాం. మేము పట్టణవాసులం బ్రిటిష్ చదువు చదువుకున్న వారం. బ్రిటిష్ మేధావుల వాతావరణంలో పెరిగిన వారం. ఈలాటి వారమైన మేము గ్రామాలలోని తోడి సోదరులను సోదరీమణులను, దారిద్ర్యంతో బాధపడుతున్న గ్రామ ప్రజలను, దిక్కుమొక్కు లేని ప్రజలను అందరిచీవాట్లు, అందరి తర్జనభర్జనలు తింటున్న ప్రజలను ఈసందేశం కదిలిపెట్టేటట్లు చేసింది.

"మనకీలాటి భారతదేశ దర్శనం లభించింది. గుంటలుపడిన కన్నులతో, నిరాశ ప్రేలాడే మొఖాలతో జీవచ్ఛవాలుగావున్న లక్షలాది కోట్లాది ప్రజలను చూశాము అప్పుడు గాంధీజీ సందేశం వినిపించింది. అది సర్వసాధారణమైందే; ఓస్ ఇంతేనా అనిపించేంతటిదే. "మీరు భయపడకండి. మనమంతా కలిసి, క్రమశిక్షణతో పనిచేద్దాం ఏమి సంభవించినా మనం భయపడనక్కరలేదు. ఏమి సంభవిస్తుంది? మనకు కష్టాలు కలుగవచ్చు ఖైదుశిక్ష పడవచ్చు. కాల్చి చంపివేస్తారేమో! అయితే ఏం?" అని గాంధీజీ అన్నారు ఇది మామూలుగానే కనిపిస్తుంది పైకి కాని ఇదంతా అపూర్వమైన విషయమే; అసాధారణమైనదే.

"ఈ సందేశం మెరుపులాగ దేశమంతటా

(మిగతా 5 వ పేజీలో)



పెరంబూర్ ఫ్యాక్టరీ తయారుచేసిన కొత్తరకం రైలుపెట్టెలు ప్రారంభోత్సవ సభావేదికపై గల ఒక మీటనొక్కి, ప్రధాని నెహ్రూ పట్టాలపై నడిపిస్తున్న దృశ్యం

టిబెట్‌కు స్వపరిపాలనాధికారం

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 2— చైనీస్ రిపబ్లిక్‌లో భాగంగా టిబెట్‌కు పరిమితమైన స్వపరిపాలనాధికారాన్ని ప్రసాదం చేయడానికిగాను తొలిఘట్టంలో అవసరమైన అన్ని చర్యలు గైకొనబడినవని పెకింగ్ రేడియో నేడు వెల్లడించింది తగు ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించబడిన కమిటీ లాసాలో శుక్రవారంనాడు సమావేశమైంది. దానికి దలైలామా, పంచన్‌లామా ఆమోదించారట.

లేమి, కులతత్త్వం, అంటరానితనం

వెంటనే తొలగించబడవలసిన దోషాలని డాక్టర్ రాధాకృష్ణ అభిభాషణ

ఆల్వార్, అక్టోబర్ 2—ఆర్థిక విలువలలో పూర్తి మార్పును సాధించలేకపోతే, శోషితుల పరతి సమాజ నిర్మాణ లక్ష్యం స్వప్నమాత్రంగానే వుండిపోగలదని నేడు ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణ ఇక్కడ పౌర సన్మాన సందర్భంలో మాట్లాడుతూ అభిభాషించారు.

చట్టి తీర్మానం చెయ్యడంవల్ల లాభంలేదని ఆర్థిక పరివర్తనంకోసం అట్టి తీర్మానాన్ని అమలుపరచవలసి వున్నదని ఆయన ఉద్బోధించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌లాల్ సుఖాడియా ఈ పౌర సన్మాన సభకు అధ్యక్షత వహించారు.

కులము, వర్గము, అంటరానితనము మొదలైన విభేదాలవల్ల ప్రజలు ముఠాలుగా విడిపోయి, దేశ సమైక్యం భగ్నమైపోయిందని డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. జాతీయ సమైక్యం కోసం, బలం కోసం ఈ విభేదాలను తొలగించవలసి వున్నదన్నారు.

కూడు, గుడ్డ, కొంప లేని కారణమూలంగా లక్షలకొలది ప్రజలు బాధపడుతున్నంతకాలం సమాజానికి స్థిరత్వం లేదని. పేదరికం సమాజానికి ఒక సవాలువంటిదని, దానిని రూపుమాపకుండా సమాజ పునర్నిర్మాణం జరగదని ఆయన వక్కాణించారు.

ఏ దేశంలో విప్లవాలకైనా కారణాలు (1) ఆర్థికదుస్థితి (2) ఉన్నత స్థాయిలో అవినీతి (3) కుల, వర్గభేదాలు- ఇవి మూడూనని ఆయన అన్నారు. విప్లవాలను నిరోధించాలంటే ఈ మూడు దోషాలను నివారించాలన్నారు. అందుకు శాంతియుత సహజీవనం, సత్యం, అహింస సూత్రాలు అమలు జరగాలన్నారు.

మనకున్న సంపదనంతా జాతీయవికాసం కోసం వినియోగిస్తున్నామని, అందులో ఏమాత్రమైనా దుర్వినియోగం చెయ్యబడితే, స్వార్థపరచబడితే, దానిని మనం సహిస్తే అవినీతి దోషానికి మనం కూడ పాల్పడినట్టు కాగలదని ఆయన అభిభాషించారు.

హింసా, ద్వేషాలను వర్జించాలని గాంధీజీ బోధించారని. ఆయన బోధనలను అమలు జరుపాలనేదే ఈ గాంధీ జయంతి పర్వదినం నాడు తాను ప్రజలకిచ్చే సందేశమని ఆయన అన్నారు.

గోవా ఉద్యమంపట్ల పాకిస్తాన్ సానుభూతి

విదేశాంగమంత్రి వివరణ

ఢాకా, అక్టోబర్ 2—గోవా సమస్య విషయంలో పోర్చుగలీను, పాకిస్తాన్ పరోక్షంగా బలపరుస్తున్నదనీ, పోర్చుగలీ పట్ల సానుభూతి చూపుతున్నదనీ చెయ్యబడుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమైనదని పాకిస్తాన్ విదేశాంగమంత్రి మిసరీ హమీదుల్ హక్ చౌధురి నేడిక్కడ ప్రకటించారు.

పత్రికా ప్రతినిధులతో ఆయన ముచ్చటిస్తూ, "గోవా విషయంలో మేము పూర్తిగా తాటస్థ్యం వహించవలసివున్నది. అంతమాత్రంచేత గోవా ప్రజల సాధారణమైన, న్యాయమైన ఆశయాలపట్ల మాకు సానుభూతిలేదని భావించనవసరంలేదు. గోవాప్రజల శ్రేయస్సే ప్రధానంగా యెంచి గోవా సమస్య పరిష్కరించబడితే మేము చాలా ఆనందిస్తాము" అని అన్నారు.

ఆమరణ నిరశన దీక్షకు శ్రీ శంకరరావుదేవ్ నిర్ణయం?

ఫజల్‌ఆలీ కమిషన్ సంయుక్తమహారాష్ట్ర నిర్మాణాన్ని సిఫారసు చేసివుండకపోతే

న్యూఢిల్లీ, అక్టోబర్ 2—ఫజల్‌ఆలీ కమిషన్ సిఫారసులు మహారాష్ట్రభాష మాట్లాడే ప్రాంతాలకు ఏవిధంగా పరిణమించేదీ అక్టోబర్ 6, 7 తేదీలలో పూనాలో సమావేశం కానున్న మహారాష్ట్ర కాంగ్రెసు కమిటీ చర్చించనున్నది.

మహారాష్ట్రప్రదేశ్ కాంగ్రెసుకమిటీ అధ్యక్షుడు దేవగిరికర్, పార్లమెంట్ సభ్యులు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లారు. మరి కొందరు వెళ్లనున్నారు.

బొంబాయి రాష్ట్రంనుంచి కన్నడ ప్రాంతాలు పోగా హైదరాబాద్, సౌరాష్ట్రం, కచ్‌లలోని మరాఠీ ప్రాంతాలు అన్నీ బొంబాయి రాష్ట్రంలో చేర్చబడగలవో లేక రెండు మహారాష్ట్ర ప్రాంతాలు ఏర్పడగలవో ఇంకా స్పష్టంగా తేలలేదు.

ఎలాంటి పరిస్థితులలో ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు చేసిందో కూడా మహారాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గం చర్చించగలదు

సంయుక్త మహారాష్ట్ర వాంఛను ఫజల్ ఆలీ కమిషన్ తిరస్కరించిందన్న అసంతృప్తి వున్నప్పటికీ కేరళ, కర్నాటకరాష్ట్రాల నిర్మాణాన్ని సిఫారసుచెయ్యడం ద్వారా భాషా రాష్ట్ర సిద్ధాంతాన్ని కమిషన్ ఆమోదించింది కనుక నవుషి రాష్ట్రంలోతమకుగల మెజారిటీ బలాన్ని సద్వినియోగం చేసుకోవడంద్వారా తమ లక్ష్యాన్ని సాధించుకోవచ్చునని మహారాష్ట్రులలో అత్యధిక సంఖ్యాకులు భావిస్తున్నారు.

ఫజల్ ఆలీ కమిషన్ సూచనలో మహారాష్ట్ర నాయకులకు ఆమోదకరంగా లేవన్నది స్పష్టం. సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని ఆమోదించకపోతే ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించడానికి శ్రీ శంకరరావు దేవ్ నిర్ణయించుకున్నట్లుగా వార్త వెలువడిన అనంతరం పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తున్నది.

ఫజల్ ఆలీ కమిషన్ కచ్చితంగా ఏమి సిఫారసు చేసిందో అధికార పూర్వకంగా తెలియని ఒక నిర్ణయానికి రావడం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గానికేమీ సర్వసభ్య సంఘానికేమీ కష్టమే కాగలదు.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఈ నెల 15వ తేదీ ప్రాంతంలో సమావేశం కానున్నది.

అప్పటికి ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక వివరాలు దానికి అందవచ్చు. అందుచేత వర్కింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్రుల అభిప్రాయాన్ని వివరించవలసిందిగా మహారాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు దేవగిరికర్‌కు మహారాష్ట్ర కార్యవర్గం అధికారమివ్వవచ్చు

ఫజల్ ఆలీ కమిషన్ ఏమి సిఫారసుచేసినప్పటికీ సంయుక్త మహారాష్ట్ర నిర్మాణ వాంఛను వెల్లడిస్తూ మహారాష్ట్ర కాంగ్రెసు తీర్మానించగలదని మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులు అంటున్నారు.

ఫజల్‌ఆలీ కమిషన్ సిఫారసులపై రాష్ట్ర శాసన సభలలోను, పార్లమెంట్‌లోను చర్చ జరిగేటప్పుడు తమ వాంఛను ఆ రాష్ట్ర ప్రతినిధులు వెల్లడిస్తారు కమిషన్ సిఫారసులను ఆమోదించడం అనివార్యమైతే, బలులను తమ వాంఛను ఇండియా ప్రభుత్వం ఆమోదించి తీరేవిధంగా విధానాన్ని రూపొందించుకొనగలరు.

కమిషన్ రిపోర్టును అమలుజరపడానికి పార్లమెంట్ ఏ విధమైన బిల్లును ఆమోదించాలన్న విషయమై ఇంకా నిర్ణయం జరుగలేదు. ఈ సారి పార్లమెంట్ సమావేశం కాగానే ఉభయ సభలలోను నివేదికపై చర్చ జరుగగలదని. ఈ చర్చల దృష్ట్యా ఇండియా ప్రభుత్వం ఒక బిల్లునిని తయారు చేయగలదని, తర్వాత దానిని రాష్ట్రాలకు పంపించి, రాష్ట్ర శాసన సభలచేత ఆమోదింపజేయవలసిందిగా కోరగలరని తెలుస్తున్నది. అయితే, రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలు పూర్తిగా ఇండియా ప్రభుత్వానికి నివేదించబడాలని. అది నిర్ణయానికి రావడానికి ఆ చర్చలు దోహద మివ్వగలవని భావించబడుతున్నది. రాజ్యాంగ చట్టంలోని మూడవ సూత్రానికి సవరణగా ఈ బిల్లు ప్రతిపాదన జరుగవచ్చు (స. వి.)

రాష్ట్రంలో జాతీయ వికాస కేంద్రాలు

గాంధి జయంత్యుత్సవంనాడు కొత్తగా ఆరింటి ప్రారంభం

కర్నూలు, అక్టోబర్ 2—ఆంధ్రరాష్ట్రంలో నేడు గాంధీజయంత్యుత్సవం నాడు అదనంగా ఆరు జాతీయ వికాస కేంద్రాలు (నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ బ్లాక్స్) ప్రారంభించబడినవి.

ఈ ఆరింటిలో నాలుగు కర్నూలు జిల్లాలోను, ఒకటి గుంటూరు జిల్లాలోను, మరొకటి అనంతపురం జిల్లాలోను ఏర్పాటు చేయబడినవి.

రాష్ట్రంలో మొన్నటివరకు 27 జాతీయ వికాస కేంద్రాలు కలవు. అందులో 11 కేంద్రాలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్స్‌గా మార్చబడినవి. కొత్తగా ఆరు కేంద్రాలు ప్రారంభించబడడంతో రాష్ట్రంలో జాతీయ వికాస కేంద్రాల సంఖ్య 22 అయింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా రాయ్‌పూర్‌లో ఆయుర్వేద కళాశాలకు ప్రారంభోత్సవం జరిపారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై ప్రతిపక్షాలతో తప్పక సంప్రతింపులు

—ఆంధ్ర ముఖ్యమంత్రి హామీ

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 3— ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదికపై తన అభిప్రాయాలను ఇండియా ప్రభుత్వానికి తెలియజేసు దానికి ముందు, రాష్ట్ర అసెంబ్లీలోని ప్రతిపక్షాల నాయకులను కూడా సంప్రతించగలదని తెలుస్తున్నది.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారిని అసెంబ్లీలోని అన్ని పార్టీల ప్రతినిధులు నిన్న కలుసుకున్నప్పుడు ఈ వాగ్దానం యిచ్చారని కూడా చెప్పబడుతున్నది. ఆంధ్ర ముఖ్యమంత్రిని కలుసుకున్న వారిలో కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ నాయకుడు శ్రీ కాశేశ్వరరావుగారు, సోషలిస్టు పార్టీకి చెందిన శ్రీ కె. వి. యస్. పద్మనాభరాజుగారు, కమ్యూనిస్టుపార్టీ నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు, నేషనలిస్టు పార్టీకి చెందిన శ్రీ వెంకట సూర్యనారాయణ రాజుగారు వున్నారు.

శ్రీ కాశేశ్వరరావుగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం జరగాలని తాము ఆంధ్ర ముఖ్యమంత్రికి సూచించామని చెప్పారు. అయితే రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక యింకా రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదని, బహుశా అది చేరే సమయానికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడవచ్చునని కూడా తమకు ఆంధ్ర ముఖ్యమంత్రి సూచించినటు తెలియజేశారు.

విశాలాంధ్ర నిర్మాణాన్ని ఏకగ్రీవంగా అందరూ కోరుతున్న సంగతి ప్రభుత్వానికి పూర్తిగా తెలుసునని. ఈ విషయమే సమయం వచ్చినప్పుడు ఇండియా ప్రభుత్వానికి సూచించగలమని కూడా ముఖ్యమంత్రి అన్ని పార్టీల నాయకులకు వాగ్దానం చేశారని చెప్పారు.

రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక కొన్ని రోజులలో ప్రభుత్వానికి చేరగలదని, ఈలోగా తాను పర్యటనలో వుంటే, అసెంబ్లీలోని పార్టీ నాయకులను యిక కొన్ని రోజులలోనే విజయవాడలో కాని, నెల్లూరులో కాని సమావేశ పరచగలనని కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి తమకు సూచించినట్టు శ్రీ కాశేశ్వరరావుగారు తెలియజేశారు.

ప్రదేశ్ కాంగ్రెసు సభ

రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక ప్రకటించబడిన పది రోజులలోనే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాల పునర్నిర్మాణంపై దాని అభిప్రాయాలను రూపొందింప జేయగలమని ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారు నేడిచట ప్రకటించారు ఆ సెంబ్లీలోని పార్లమెంటులోని కాంగ్రెసు సభ్యులను కూడా ఆ సమావేశానికి ఆహ్వానించగలమని అంటూ ఆ సమావేశం విజయవాడలోనో, కర్నూలులోనో జరగగలదని [illegible]

(మిగతా 2 వ పేజీలో)

ప్రకటన

శ్రీ దుర్గాభవన్

బోర్డింగ్ లాడ్జింగ్ & ప్రశస్తమైన కేటరింగ్

బస్‌స్టాండ్ యెదుట, ఏలూరు రోడ్డు,

విజయవాడ-2.

(ఫోన్ నం. 156)

తమ వార్షికోత్సవ సందర్భమున అభిమానులందరికీ హృదయపూర్వకమైన అభివందనములర్పిస్తున్నారు. ఇది అన్ని చోట్లకు కేంద్రంగావున్నది. రైల్వే స్టేషనుకు చాలా దగ్గర, టీ పార్టీలు, విందులు, వెన్నెలలో పార్టీలు మొదలైనవి గూడ డాబామీద [illegible] ఏర్పాటు చేయబడును. డాబా మీద రెస్టారెంట్ [illegible] ప్రారంభించబడుతుంది.

ఏ. గోపాలరావు, బి. ఎస్ సి.,
ప్రొప్రయిటరు.

కుట్టుపని స్వబోధిని (తెలుగు)
"Self Tailoring and Cutting Teacher"
కొత్త పద్ధతిలో కత్తిరించి కుట్టు నేర్పగలది. ప్రతి దర్జీవానికి, స్త్రీలకు ముఖ్యము. 92 పేజీలు 36 పటములతో పుస్తకము అణాలు 12 పో. ఖర్చు అణాలు 9 మహారాజ పుస్తకశాల, అరుణాచల మొదలి వీధి, 26 వీటు, మదరాసు.

మద్రాసు కెసినో
రెండవ వారము
రోజూ 3 ఆటలు, మ 2, సా 6 రా 9-45 గం.
వినోదావారి మహత్తర చిత్రరాజము
కన్యాశుల్కము
(తెలుగు)
సావిత్రి—ఎన్ టి రామారావు

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఆఫీసులకు, ఇండ్లకు, ఆస్పత్రులకు పనికివచ్చే ఉక్కు ఫర్నిచరు ఉత్పత్తిదార్లకు ఆంధ్రలో స్టాకిస్టులు కావాలి. పోషణం అమ్మకాలు, పర్మిటు సౌకర్యాలు, లాగిడ అనుభవం గల ఫర్ములకు, వ్యక్తులకు ప్రాముఖ్యమివ్వబడును. వివరాలకు: బాక్సు 198, C/o ఆంధ్రపత్రిక, మద్రాసు-2.

వివిధ జిల్లాలలో నెలకు రు. 175/- మీద ఆఫీసర్లు కావలెను. కలకత్తాలో యింటర్వ్యూలు కావలెను. వివరములకు: మేనేజరు, 3, రాజపాదర్ రోడ్డు, దండం, కలకత్తా-28.

ప్రకటన

"ఎం. పి. గిరోద్" మద్రాసు, కాకినాడ, విశాఖపట్టణం మధ్య మోటార్ సీమరులో 63 అణ్ణులవరకు పడుకుండ తీసుకొనబడి శీఘ్రంగా రవాణ చేయబడును. వివరములకు: ఫోంరాబ్రదర్స్, సీమరీ ఏజంట్లు, 392, మింట్ స్ట్రీట్, మద్రాసు-1 (ఫోన్: 3815, 3078

హైదరాబాద్ మంత్రివర్గంపై అభిశంసన

హైదరాబాద్, అక్టోబరు 3—హైదరాబాద్ అసెంబ్లీలో నేడు ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి. డి దేశపాండే హైదరాబాద్ మంత్రివర్గంపై అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు.

మంత్రివర్గం విధానాలు ప్రజా ప్రతికూలమైనవని, ప్రజాస్వామ్య విధానానికి అనుగుణమైనవి కావని, పెద్ద భూస్వాములకు, పెద్ద వ్యాపారస్తులకు అనుకూలమైనవని అభిశంసనం తీర్మానంలో విమర్శించబడింది.

19 మంది విద్యార్థులపై ఛార్జిషీటు దాఖలు

అనంతపురంలో

అనంతపురం, అక్టోబర్ 3—19 మంది విద్యార్థులు అక్రమ న్యాయంగా ఏర్పడి ప్రదర్శనలో 18వ తేదీని కొట్లగాయపరచినట్లు స్థానిక పోలీసులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.

గోవా ఉద్యమం సందర్భంలో ఆ పట్టణంలో హర్తాళ్ జరిగిన సందర్భంలో పోలీసులకు, విద్యార్థులకు జరిగిన కొట్లాటను పురస్కరించుకొని ఛార్జిషీటు దాఖలు చెయ్యబడింది.

ఆ కొట్లాటలో అయిదుగురు విద్యార్థులకు ఒక కానిస్టేబిలుకు గాయాలు తగిలినవి.

రవిన్యూ డివిజనల్ ఆఫీసర్ విచారణ జరిపిన పిదప సాక్ష్యం సేకరించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ప్రభుత్వం నిర్ణయం రావలసి వుంది.

కీర్తిశేషులు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారు

ఆంధ్ర అసెంబ్లీ జోహారు

కర్నూలు, అక్టోబర్ 3—కీర్తిశేషులు నరసింహదేవర సత్యనారాయణగారికి ప్రగాఢ సంతాపసూచకంగా ఆంధ్ర అసెంబ్లీ నేటి సమావేశం నిముషంసేపు నిశ్శబ్దంగా నిలబడింది. శ్రీ సత్యనారాయణగారు మద్రాసు కౌన్సిల్ మాజీ సభ్యులు. రెండు రోజుల క్రిందట బొంబాయిలో మరణించారు

అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు స్పీకర్ శ్రీ లక్ష్మీనరసింహం దొరగారు విచారకరమైన శ్రీ సత్యనారాయణగారి మరణవార్తను ప్రకటించారు. ఆయన ఏహరికారోద్యమానికి మూలపురుషులని, భారత సేవక్ సమాజ్ కార్యకర్తలని కీర్తించి, వారి గుణగణాలను ప్రశంసించారు కూడా.

ఆరు నెలల్లో నూలు కొరతవల్ల నాలుగు మాసాలలో అమృతసర్‌లో 15 ఫ్యాక్టరీలు మూసివేయబడినవి.

(6వ కాలం తరువాయి)

తీర్మానం ప్రతిపాదించి జేస్తున్నదని. కొన్నిటి విషయంలో అప్పుడే తగిన చర్యలు తీసుకున్నదని. ఇంకా కొన్నిటి విషయంలో తగు చర్యలకు ఆలోచిస్తున్నారని పేర్కొంటూ వివరించారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు
1955 అక్టోబర్ 4 మంగళవారం

నేడు: రేపు

ఆత్మపరీక్షను పోలివుంటాయి నెహ్రూ ప్రసంగాలు. లేదా, "ప్రకాశంగా" ఆలోచన చేసినట్లు వుంటాయి. అదే వాటి వైశిష్ట్యం. వాటిలో చిక్కదనం తక్కువ కావచ్చు; పొందిక కొరవడవచ్చు; అక్కడక్కడ అవి కుంటుపడవచ్చు; చెప్పినమాటనే తిరిగి చెప్పడం జరగవచ్చు; ఒక్క మాటలో, వక్తృత్వపటిమ వాటిలో అంతగా కానరాకపోవచ్చు. కాని, కేవల వక్తృత్వం సాధించలేని ఒక ఘన ప్రయోజనాన్ని నెహ్రూ ప్రసంగాలు సాధిస్తాయి. అది,—శ్రోతలలో ఆలోచనను రేకెత్తించడం; లేదా, ఆత్మపరీక్షకు వారిని పురికొల్పడం. ఒక విధంగా చూస్తే, ఇది ఉపన్యాసకళ లక్ష్యాన్నే మార్చడం. సర్వసాధారణంగా ఆవేశాలను పెంచడానికే ఉపన్యాసాలు—విశేషించి, రాజకీయవేత్తల ఉపన్యాసాలు—ఉద్దేశించబడతాయి. కాని, నెహ్రూమాత్రం ఆలోచనను ప్రేరేపించడానికే, ఆత్మపరీక్షను ప్రోత్సహించడానికి ప్రసంగిస్తారు. మేము ఈ సంపాదకీయ ప్రారంభంలోనే పేర్కొన్నట్లు, ఉపన్యాస వేదిక ఆయనకు ఆత్మపరీక్షా స్థలం; ఆలోచనా మందిరం.

చెన్నపురిలో నిన్న ప్రధాని నెహ్రూ చేసిన రెండు ప్రసంగాలు ఆయనకు సహజమైన ధోరణిలోనే నడిచాయి. అయితే, ఒక కొత్త ఆందోళన—ఒక కొత్త ఆవేదన—వాటిలో అంతస్సూత్రమై వున్నది. దేశం ఆర్థిక పరిస్థితులను గురించింది కాదు నెహ్రూ ఆందోళన. స్వాతంత్ర్య సముపార్జన పిమ్మట దేశం సాధించిన ఆర్థికాభివృద్ధి సంతృప్తికరమైనదని ఆయన తన ప్రసంగాలలో స్పష్టంగానే చెప్పాడు. దేశంలోని రాజకీయ పరిస్థితులను గురించింది కాదు నెహ్రూ ఆవేదన. జాతీయంగా, అంతర్జాతీయంగా ఇండియా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దాని పేరు ప్రతిష్ఠలు యినుమడించినవని ఆయన విశదం చేశాడు. కాగా, ఆయన పడుతున్న ఆందోళనైనా, ఆవేదనైనా, రేపు దేశానికి నాయకత్వం వహించవలసిన భారత యువజనులను గురించే!

యువజనులలో ఉత్సాహోత్తేజాలుండడం సహజం. ఆవేశాలకు వారు సులభంగా లోనుగావడం కూడా సహజమే. ఉత్సాహోత్తేజాలు లేని యువకులకంటె ఉత్సవవిగ్రహాలు మేలు. ఏ పరిస్థితిలోను ఆవేశ మెరుగని తరుణవయస్కులను జీవచ్ఛవాల కింద జమకట్టవచ్చు. కాని, ఎందులో ఉత్సాహోత్తేజాలను కనబరుస్తున్నారు? దేనికోసం ఆవేశపడుతున్నారు?—ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం. ఒక మహత్తర లక్ష్యసాధనలో ఉత్సాహోత్తేజాలు చూపితే, అంతకంటె కోరదగింది ఏముంటుంది? ఏదైనా ఘోరంగా అన్యాయం జరిగిపోతున్నదని ఆవేశపడితే, అంతకంటె హర్షించదగింది ఏముంటుంది? కాని, చదవకుండా పరీక్షలలో నెగ్గాలనడం, అధ్యాపకులకే బుద్ధి చెప్పాలనడం, టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణాలు చేయగోరాలనడం, ఇది తగదంటే సమ్మెలు చేయగోరాలనడం—ఇలాంటి విషయాలలో ఉత్సాహోత్తేజాలు తగునా? ఆవేశాలు తగునా?

దేశం మొత్తంమీద కాకపోయినా, అనేక ప్రాంతాలలో—యువజనులందరు కాకపోయినా, వారిలో పెక్కుమంది—కూడని ఇట్టి విషయాలలోనే ప్రస్తుతం ఉత్సాహంగా ప్రవేశించి, అనవసరమైన ఉద్రేకాలకు లోనౌతున్నారు. వారిలో నిదానం ఎంత తగ్గుతున్నదో, వివాదాలు అంత పెరుగుతున్నాయి; క్రమశిక్షణ ఎంత తగ్గుతున్నదో అధికార ధిక్కరణ అంత పెరుగుతున్నది. రేపు చేయవలసిన శాసనాన్ని నేడే తమ చేతులలోకి తీసుకొంటున్నారు.

ఈ పరిణామం—కాదు, విపరిణామం—నెహ్రూ మనస్సును ఎంతో కలత పరుస్తున్నది. ఇది తనకు భయాందోళనలను కలిగిస్తున్నట్లు నిన్న తాను మద్రాసులో చేసిన ఒక ప్రసంగంలో ఆయన స్వయంగా పేర్కొన్నాడు. యువజనులలో క్రమశిక్షణ తగ్గడంతో పాటు సంస్కృతీ విహీనత్వం—ఇందుకు ఆయన మాట "వల్గారిటీ"—పెచ్చు పెరుగుతున్నందుకు ఆయన తన ఖేదాన్ని వెల్లడించాడు.

ఒక పెద్దతరం వారికి తమ తర్వాత తరంవారిని అర్థం చేసుకొనడం కష్టం. వయస్సు మళ్ళినవారందరు వయస్సులో వున్న వారిని బాధ్యతారాహిత్యులుగా నిరసించడం కద్దు. ఈ విషయాలు నెహ్రూకు తెలియక పోవు. నిన్నటి ఒక ప్రసంగంలో ఆయన ఈ సంగతులను తానే చెప్పాడు. కాబట్టి వయస్సుమళ్ళిన వ్యక్తులందరి వలెనే నేటి భారత యువజనులపై ఆయన లేనిపోని అభాండాలు వేస్తున్నాడని సరిపెట్టుకోడానికి వీలులేదు. నిజంగా నేటి యువజనులలో క్రమశిక్షణ రాహిత్యం కానవస్తున్నది; నిజంగానే వారిలో బాధ్యతాయుత ప్రవర్తన లోపిస్తున్నది. ఇందువల్లనే నేటి పరిస్థితులను గురించి నెహ్రూకు మానసికాందోళన; ఇందువల్లనే, రేపటిని గురించి ఆయనకు హృదయావేదన. ఈ ఆందోళనను, ఈ ఆవేదనను వ్యక్తపరుస్తున్న నిన్నటి ఆయన ప్రసంగాలను యువజనులందరు చదివి, ఒకక్షణం ఆలోచించడానికి, కొద్దిగానైనా ఆత్మపరీక్ష చేసుకోడానికి ప్రయత్నించగలరని ఆశిస్తున్నాము.

పాఠ్యపుస్తకాల రచనకు పదసేకరణ

పరిశోధనకు స్పెషల్ ఆఫీసర్ నియామకం

అనంతపురం, అక్టోబర్ 1.—కమిటీ సిఫారసుల మేరకు పాఠ్యపుస్తకాలలో ఉపయోగించదగు పదాలను, భాషను నిర్ణయించి పుస్తకములను రచించడానికి గాను ఒక పరిశోధక సంఘాన్ని ప్రభుత్వం నియమించింది దీని ప్రధాన కార్యాలయం రాజమహేంద్రవరంలో వుంటుంది.

పరిశోధన కృషి జరపడానికి స్థానిక ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు శ్రీ సంపత్ రాఘవాచారిగారు స్పెషల్ ఆఫీసరుగా నియమింపబడ్డారు సాంఘిక పయోజన విద్యాధికారికి చెందిన శ్రీ నాగేశ్వరరావుగారు శ్రీ రాఘవాచారిగారికి అసిస్టెంటుగా నియమింపబడ్డారు

బెంగుళూరు, అక్టోబరు 2—అనంతపురం అథ్లెటిక్ (క్రికెట్) క్లబ్బు ఆహ్వానంపై "బెంగుళూరు అకేషనల్స్ ఎలెవెన్" టీము అనంతపురం సందర్శించనున్నది అక్కడ అక్టోబర్ ఐదవ, ఆరవ తేదీలలో జరుగనున్న క్రికెట్ పోటీలో పాల్గొంటుంది.

బెంగుళూరులో వివిధ టీముల్లో ప్రతినిధులు కలదు ఈ టీముకు రాష్ట్ర ఆటగాడు శ్రీ టి డి. కృష్ణ శెట్టిగారు, శ్రీ కె నారాయణ మేనేజర్ గాను వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలోని గ్రాంటు బదులు ప్రభుత్వం స్వాధీనం

సప్లిమెంటరి బడ్జెట్టుపై వోటింగ్‌లో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి వివరణ

(ఆంధ్రప్రభ కార్యాలయంనుంచి)

కర్నూలు అక్టోబరు 3— 1955-56 సప్లిమెంటరీ బడ్జెటు డిమాండులను, ఆంధ్ర అసెంబ్లీ నేడు స్పీకరు శ్రీ రొక్కం లక్ష్మీ నరసింహం దొరగారి అధ్యక్షతను సమావేశమై వోటు చేసింది.

నేటి ఉదయం అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల అనంతరం సప్లిమెంటరీ డిమాండులపై వోటింగ్ జరిగింది.

విద్యాశాఖ పద్దుకింద 2 05 400 రూపాయలకు మంజూరు చేయవలసిన మొత్తాన్ని మంజూరు చేయాలని ముందుగా ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని నూరు రూపాయలకు తగ్గించాలని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పి. వెంకటేశ్వర్లుగారు ప్రతిపాదిస్తూ, కర్నూలులోని ఉస్మానియా కాలేజిలో లైబ్రరీ, లాబొరేటరీ సౌకర్యాలను విరివిగా కలిగించాలని, సైన్సు కోర్సును కూడా ప్రారంభించాలని కోరారు శ్రీ మహబూబ్ అలీఖాన్‌గారు డిమాండును బలపరుస్తూ ప్రసంగించారు. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఈ పద్దుకింద కేటాయించే మొత్తాలు రద్దుకాకుండా చూడాలని. ఎలిమెంటరీ పాఠశాలలను విరివిగా నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ ఎన్. వెంకయ్యగారు వెంటనే దేశీయ వైద్యశాలలను ప్రారంభించాలని కోరారు. శ్రీ బి అప్పారావుగారు, యిప్పుడున్న పరిశ్రమలలో ట్రెయినింగ్ సౌకర్యాలను కలిగించాలని కోరారు. శ్రీ పద్మనాభ రాజుగారు ఉస్మానియా కాలేజీపై ప్రభుత్వం అధికారాలు పెంచాలని, కేవలం ఒకే వర్గానికి కాక అన్ని వర్గాలవారికి దానిలో సౌకర్యాలు కలిగించాలని కోరారు. ఆ కాలేజి లైబ్రరీలో కూడా ఒకే మతానికి చెందిన గ్రంథాలు హెచ్చుగా కలవని. ఆ గ్రంథాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. శ్రీ ఎన్ పి. చెంగల్వరాయనాయుడుగారు తిరుపతిలో ఇంజనీరింగ్ కాలేజీ కావాలని, అక్కడ మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. శ్రీ డి. గోపాలరావుగారు కూడా ప్రసంగించారు.

చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెపుతూ, ముందుగా విశాఖపట్టణం, నెల్లూరులలోని ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహించి చూడగలదని చెప్పారు. విద్యారంగంలో కొన్ని విషయాలలో ప్రభుత్వం జోక్యం కలిగించుకొనలేదని. యూనివర్సిటీకి మాత్రమే తగిన అధికారాలు కలవని వివరించారు. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించడానికి కేంద్రంలోని పాలిటెక్నిక్ విద్యా సంఘం చేసిన కొన్ని షరతులను ముందు తీర్చవలసి వుంటుందని అన్నారు. అలాగే, మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి కూడా ఆసుపత్రుల అభివృద్ధి ముందుగా అవసరమని అన్నారు పోలిటెక్నిక్‌లో శిక్షణ పొందినవారికి పర్కుషాపు సౌకర్యాలు కలిగించడాన్ని గురించి ప్రభుత్వం యోచించగలదని వాగ్దానం చేశారు. ఉస్మానియా కాలేజీని గురించి జరిగిన విమర్శలకు సమాధానం చెబుతూ, అనేకమంది ముస్లిం విద్యార్థులు కలరని ఆరోపించడం తగదని అన్నారు. ఆ కాలేజీకి విరాళమిచ్చిన వారందరూ ముస్లింలేనని కూడా చెప్పారు. ఉర్దూ పుస్తకాలు ఆ కాలేజీ గ్రంథాలయంలో హెచ్చుగా వుండడంలో తప్పులేదని, ఆంధ్రలో కొంత ముస్లిం సంస్కృతి కలదనడానికి అది చిహ్నమని కూడా చెప్పారు. ఈ ప్రాంతంలోని ముస్లిం విద్యార్థులకు అది అవసరమై పడగలదని చెప్పారు. ఆ తరువాత కోత తీర్మానం ఉపసంహరించబడి, డిమాండు యథాతథంగా ఆమోదించబడింది.

వైద్య సౌకర్యాలు

ఆ తరువాత మెడికల్ డిమాండును ముఖ్యమంత్రి చర్చకు ప్రతిపాదించారు. ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్యగారు, మెడికల్ డిమాండును ప్రతిపాదించడానికి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ వెంకటరావుగారు సభలో హాజరై వుండవలసిందని అన్నారు శ్రీ పి. వెంకటేశ్వర్లుగారు గిండీవంటి ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాలన్నారు. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు హెల్త్ ఇన్‌స్పెక్టర్ల కోర్సును ప్రారంభించాలని అన్నారు సాంఘిక వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు, ఆరోగ్య శాఖ మంత్రి తరఫున చర్చకు సమాధానం చెబుతూ విశాఖపట్టణంలో ఒక రీజినల్ లాబొరేటరీని ప్రారంభించి, దానిని గిండీ ఇన్‌స్టిట్యూట్ వలె అభివృద్ధి చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి కలదన్నారు. ఆ తరువాత మెడికల్ డిమాండును సభవారు ఆమోదించారు.

ఆ తరువాత సహకార శాఖ కింద 58 700 రూపాయల డిమాండును ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. దీనిపై చర్చలో శ్రీ వి. విశ్వేశ్వరరావుగారు పాల సరఫరా స్కీములను విజయవాడ, విశాఖపట్టణంలలో కూడా అమలు జరపాలని కోరారు. అధికమైన చిక్కులు కారణంగా అలా చేయడానికి వీలు లేదని ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు చివరకు డిమాండు ఆమోదించబడింది.

పిదప పరిశ్రమల డిమాండుపై చర్చ ప్రారంభమైనది. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు కోత తీర్మానం ప్రతిపాదిస్తూ గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎరువుల ఫ్యాక్టరీ అవసరమని చెప్పారు శ్రీ శేషాద్రిగారు, గిద్దలూరులో గ్లాసు ఫ్యాక్టరీ, రాయదుర్గంలో వీవింగ్ ట్రెయినింగ్ స్కూలును ప్రారంభించ జేయాలని చెప్పారు. శ్రీ పి. వెంకటేశ్వర్లుగారు ఆంధ్రలో చెప్పుకోదగిన పెద్ద పరిశ్రమలు లేవని, కనీసం బెజవాడలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించ జేయాలని కోరారు. షేక్ మౌలా సాహెబ్, ఇనుము అల్యూమినియమ్ ఫ్యాక్టరీలను కూడా ప్రారంభించాలని కోరారు.

ఆలీ కమిషన్ నివేదిక

(1 వ పేజీ తరువాయి)

దనికూడా బ్రహ్మానందరెడ్డిగారు సూచించారు

ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం అక్టోబరు 8 వ తేదీన విజయవాడలో జరగనున్నది.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారికి. కార్యదర్శి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారికి అక్టోబర్ 8 వ తేదీన చీరాల పురపాలక సంఘంవారు పౌరసన్మానం చేస్తున్నారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దులు

ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల పరిష్కార సమస్యను గురించి అరగంట చర్చకు అవకాశ మివ్వాలని స్వతంత్ర సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు చేసిన విజ్ఞప్తిని నేడు అసెంబ్లీలో స్పీకరు శ్రీ లక్ష్మీనరసింహం దొరగారు నిరాకరించారు.

ఈ విషయం ప్రశ్నోత్తరాల సమయంలో యిదివరకే సభలో ప్రస్తావించి వున్నారని. రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదికపై చర్చ జరిపే అవకాశం యికముందు రాగలదని కూడా ఈ సందర్భంలో స్పీకరు అన్నారు

కమిషన్ నివేదికపై చర్చకు నవంబర్‌లో అసెంబ్లీ సమావేశం

హైదరాబాద్ ముఖ్యమంత్రి సూచన

హైదరాబాద్, అక్టోబర్ 3—ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చలు జరపడంకోసం రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నవంబరు నెలలో ఏర్పాటుచేస్తామని హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సూచించారు. కాని నివేదిక సిఫార్సులు ఏమిటో మాత్రం సభ్యుల ఊహకే వదిలివేశారు.

నేడు ఉదయం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగినప్పుడు "కేంద్ర ప్రభుత్వం నుంచి ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అందిందా?" అని పలువురు సభ్యులు ఆదుర్దాతో ప్రశ్నించారు దానికి ఆయన "ఈ క్షణంవరకు నేను నివేదికను చూడలేదు" అని జవాబిచ్చారు.

నివేదిక ప్రతులు శనివారంనాడే ఢిల్లీనుంచి హైదరాబాదుకు పంపబడినవని తెలుస్తున్నది

లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, నివేదిక సూచనల ఫలితంగా ప్రజలలో ఎలాటి కల్లోలం జరుగదని విశ్వసిస్తున్నానని అన్నారు.

"ప్రజలు నివేదిక సిఫారసులకు ప్రతికూలంగా ఉద్యమం ప్రారంభిస్తే ప్రతిఘటించడానికి చర్యలు తీసుకుంటారా?"—అని ప్రశ్నించగా, హైదరాబాద్ ప్రజలు అలాటి అనాహుతాలేమీ చేయరని విశ్వసిస్తున్నానని, ప్రత్యేక చర్యలు అవసరం లేదని అన్నారు.

హైదరాబాద్ విచ్ఛిత్తికి స్వామి రామానంద్ హర్షం

ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ విచ్ఛిత్తిని సూచించినందుకు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు స్వామీ రామానంద తీర్థ హర్షం ప్రకటించారు.

బర్మాలో తిరిగి విప్లవకారుల దాడి

19 మంది మృతి: 9 మందికి గాయాలు

రంగూన్, అక్టోబర్ 2—సెంట్రల్ బర్మాలోని పాచేవల్లనానికి కొద్ది దూరంలోవున్న పోలీసుపోస్టు మీద 200 మంది విప్లవకారులు దాడిచేసిన ఫలితంగా జరిగిన సంఘటనలో 9 మంది మరణించారు; 19 మంది గాయపడగా మరణించిన వారిలో నలుగురు పోలీసులు, ఇద్దరు స్త్రీలు, ముగ్గురు పిల్లలున్నారు.

గాయపడినవారు 19 మందిలోను 9 మంది పోలీసులు. పదిమంది వారి కుటుంబాలకు చెందిన స్త్రీలు.

రాష్ట్రంనుంచి ఎగుమతులు

ఆంధ్ర రేవులనుంచే జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగలదట

కర్నూలు, అక్టోబర్ 3—ఆంధ్రరాష్ట్రం నుంచి ఎగుమతికి నిర్ణయించిన కోటాల సరుకును రాష్ట్రంలోని రేవులనుంచే ఎగుమతి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇండియా ప్రభుత్వాన్ని కోరగలదని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ ఎస్. వేమయ్యగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఉత్పత్తి కేంద్రాలనుంచి వాడకం కేంద్రాలకు సరుకుల రవాణాకు అవసరమైన వ్యాగనులను సమకూర్చి, మిగులుగా వున్నవాటిని ఎగుమతి చేయించడానికి తగిన కోటాలను సంపాదించి రాష్ట్రంలో వ్యవసాయపు పంటల స్థిరీకరణకు ప్రభుత్వం ప్రయత్నించగలదని కూడా ముఖ్యమంత్రి అన్నారు.

ప్రభుత్వంద్వారాను 1954 లో ప్రయివేటు వ్యాపారస్తులద్వారాను, కూడా 1,94,643 టన్నుల బియ్యం యితర రాష్ట్రాలకు రవాణా జరిగినవని కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి అన్నారు.

ధరల స్థిరీకరణకు తీసుకొనగల ఏ చర్యనైనా ఇండియా ప్రభుత్వమే తీసుకొనగలదని కూడా అంటూ, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నల ధరలు మణుగుకు 5-8-0 (జొన్నలు, మొక్కజొన్నలు) 6-0-0 (సజ్జలు)లకంటె తగ్గినప్పుడు రైతులనుంచి వాటిని ఆ ధరకు కొనగలవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి వున్నదనికూడా ముఖ్యమంత్రి అన్నారు.

పంటల మాసూలుకు ముందే ఎగుమతి కోటాలను ప్రకటించాలని; అలా చేయనప్పుడు వర్తకులకుమాత్రమే లాభించగలదన్న సూచనను గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, అలా ప్రకటించడానికికూడా కొన్ని చిక్కులు వుండగలవని చెప్పారు.

శ్రీ చెంగల్వరాయ నాయుడు: రైతుల మీద అదనపు పన్నులు విధించడానికి తొందరపడే ముఖ్యమంత్రి, రైతులకు సహాయపడడంలో కూడా శ్రద్ధను చూపగలరా? వ్యవసాయదారుల సమస్యలపట్ల శ్రద్ధ చూపడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించగలరా? (నవ్వు).

స్పీకరు:—(నవ్వుతూ) మీరు ప్రశ్న అడుగుతున్నారా? లేక సూచన చేస్తున్నారా? (నవ్వులు).

ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానాన్ని చెప్పలేదు.

శ్రీ విశ్వేశ్వరయ్య:—మీరు చెప్పిన ధరల స్థిరీకరణ విధానమనేది కేవలం కన్నీళ్లు తుడిచేదే కదా?

ముఖ్యమంత్రి:—మీ అభిప్రాయమే నాకు లేదు.

శ్రీ మౌలా సాహెబ్:—ధరలు ఎంతగా తగ్గినవో, రైతులు ఎలా కష్టపడుతున్నారో ప్రభుత్వానికి తెలుసునా?

ముఖ్యమంత్రి:—కష్టాలు కలవన్న సంగతి ప్రభుత్వానికి తెలియదు.

శ్రీ యం. నాగిరెడ్డి:—వ్యవసాయపు పంటల ధరలు తగ్గుతున్నవి కనక ఎరువుల ధరలను కూడా తగ్గించరాదా?

ముఖ్యమంత్రి:—ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణానికి పెద్ద మొత్తాలను ఖర్చుచేసివున్నారు కనక, ప్రభుత్వానికి దానిమీద కనీసం వడ్డీ అయినా గిట్టాలికదా!

ఇంకా కొన్ని అనుబంధ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ, ఒక్కొక్క పంటకే ధరల స్థిరీకరణ విధానాన్ని ప్రభు

(మిగతా 1 వ కాలంలో)

51 మంది సత్యాగ్రహుల అరెస్టు

గోవా, డామన్‌లకు వెళుతున్న వలంటీర్ల నిలిపివేత

బొంబాయి, అక్టోబరు 2—గాంధీజీ 87 వ జయంతి సందర్భంగా గోవా, డామన్‌లలో సత్యాగ్రహం చెయ్యడానికై బయలుదేరిన నిరాయుధులైన సత్యాగ్రహులను పోలీసులు ఆపివేశారు. (డామన్‌కు వెళుతున్న వలంటీర్లను ఆపివేసిన వార్తను "ఆంధ్రప్రభ" నిన్నే ప్రకటించింది.)

జనసంఘం, హిందూమహాసభ నాయకుల ఆధ్వర్యంలో గోవా వెళ్ళుతున్న 51 మంది వలంటీర్లను ఇండియా-గోవా సరిహద్దులో బాండా సమీపంలోని పత్రాదేవివద్ద ఇండియన్ పోలీసులు ఆపివేశారు

డామన్ సరిహద్దు వాపికి ఆరుమైళ్ళ దూరంలో మోరైకన్నమ్ చౌకివద్ద 85 మంది ప్రజా-సోషలిస్టు వలంటీరు నేటిసాయంత్రందాకా కూర్చొనివున్నారు వారిని పోలీసులు ముందుకు వెళ్ళనివ్వలేదు.

35 మంది కమ్యూనిస్టు వలంటీర్లు కల ఒక దళం, 17 మంది ఏ పార్టీకి చెందని సత్యాగ్రహులు కల దళం నేటి సాయంకాలం వాపికి తిరిగివచ్చినవి.

బొంబాయిలో గోవనుల మహాసభ

బుడతకీచులు గోవానుంచి వైదొలగాలని తీర్మానం

బొంబాయి, అక్టోబర్ 2—గోవాలో భారతీయులు సత్యాగ్రహం చెయ్యడం భారత ప్రభుత్వం నిషేధించినందున అట్టి సత్యాగ్రహం జరిగితే అది తమ ప్రభుత్వంపైనే జరిగినట్లవుతుందని బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ నేడిక్కడ ప్రకటించారు.

గోవనుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఇంకా యిలా అన్నారు:

"ఇండియా అంతర్జాతీయ రంగంలో కొన్ని విధులను నిర్వహించవలసి వుంటుంది. ప్రపంచం శాంతిమార్గాన్ని అనుసరించాలని, యుద్ధం నివారించవలెనని, సంప్రతింపులద్వారా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకొనవలెనని ఇండియా ఇంతకాలమూ ఉద్బోధిస్తూ వున్నది. ఇట్టి విధానాలకు విరుద్ధమైన చర్యలకు ఇండియా అనుమతించరాదు. భౌగోళికంగా ఇండియాలో అంతర్భాగం కావచ్చు అయితే, గోవా రాజకీయంగా విదేశ భూభాగమన్న విషయం మరువరాదు.

గోవా స్వాతంత్ర్యోద్యమం ప్రధానంగా గోవనులకు సంబంధించినది. అందువల్లనే భారతీయులు ఇండియాలో పోర్చుగీసు ప్రాంతాలలో సత్యాగ్రహం చెయ్యరాదని ఇండియా ప్రభుత్వం, కాంగ్రెసు నిర్ణయించింది.

ఈ మహాసమావేశంతో గోవా స్వాతంత్ర్య సంగ్రామంలో నూతన ఘట్టం ప్రారంభమైంది. 'స్వాతంత్ర్యం మా జన్మహక్కు' అని గోవనులు ప్రకటిస్తున్నారు."

నెహ్రూ సందేశం

ఈ సమావేశానికి ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒక సందేశం పంపుతూ, "మేము ఇండియాలోని పోర్చుగీసు సావరాలపై బలప్రయోగం చెయ్యము. గోవాలో పోర్చుగీసువారి పాలనను సహించేదీ లేదు. మా శాంతి విధానాలు ఫలించి తీరుతవని మాలో సందేహంలేదు" అని పేర్కొన్నారు.

గోవానుంచి పోర్చుగీసువారు వైదొలగాలని కోరుతూ సభలో ఒక తీర్మానం చెయ్యబడింది

ఒరిస్సాలో భూదాన యజ్ఞానికి 812 గ్రామాల పూర్తిదానం

ఎనిమిది నెలలపాటు, 1,557 మైళ్ల యాత్రలో వినోబాజీచే 2,57,277 ఎకరాల సేకరణ

జగన్నాథపూర్ (కోరాపుట్ జిల్లా), అక్టోబర్ 3—ఆచార్య వినోబా భావే ఒరిస్సా రాష్ట్రంలో తన భూదాన యజ్ఞపద యాత్రను ముగించే టప్పటికి, ఆ రాష్ట్రంలో మొత్తం 812 పూర్తి గ్రామాలు దానంగా సేకరించబడ్డాయి. మొత్తం ఒరిస్సా రాష్ట్రంలో సేకరించబడ్డ భూమి 2,57,277 ఎకరాలు. వీటిని ఇచ్చిన దాతలు 94,757 మంది.

అక్టోబర్ ఒకటవ తేదీతో ఆచార్య భావే ఒరిస్సా పర్యటన ముగిసి, ఆంధ్ర పర్యటన ప్రారంభమైంది ఆయన మొత్తం ఎనిమిది నెలలపాటు, 1,557 మైళ్ళు పర్యంతం ఒరిస్సా రాష్ట్రంలో కాలి నడకను పర్యటించారు.

మొత్తం 812 గ్రామ దానాలలోను 605 ఒక్క కోరాపుట్ జిల్లాకే చెందినవి. వాటిలో మొత్తం 1,65,000 ఎకరాల భూమి కలదు. తక్కిన గ్రామాలలో 123 బాలసోర్ జిల్లాలో కలవు.

ఈ గ్రామాలలో పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను సర్వసేవాసంఘం స్వీకరించింది.

250 గ్రామాలలో న్యాయమైన పద్ధతిని అప్పుడే భూమి పునర్విభాగ కార్యక్రమం నిర్వహించబడింది తక్కిన గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం త్వరలోనే ముగియగలదని తలంచబడుతున్నది.

జగన్నాథపురంలో తన ఒరిస్సా పర్యటనను ముగిస్తూ చేసిన ప్రసంగంలో భూదానోద్యమ ప్రాముఖ్యం గురించి, అది ప్రపంచం [illegible] కలిగించగల పరిణామాలను గురించి ఆచార్యభావే విశదీకరించారు

భూదానోద్యమం ప్రపంచ శాంతికి మార్గాన్ని సరళం చేయగలదని ఆచార్య భావే పునరుద్ఘాటించారు. ఈ ఉద్యమం ఇప్పుడు 800 గ్రామాలనే వ్యక్తీకరించిందని. ప్రపంచాన్ని కూడా కాలక్రమేణా ఇది తన చేతిలోకి తెచ్చుకోగలదని ఆయన అన్నారు.

సమాజంలో గల హెచ్చుతగ్గులను అన్యాయాలను శాంతియుతంగా తొలగించడమే తమ ఉద్యమ లక్ష్యమని, హెచ్చుతగ్గులు, భేదాలు, అన్యాయాలు తొలగిపోకుండా శాంతి ఏర్పడదని ఆయన అన్నారు. ఒకొక్కప్పుడు ఈ భేదాల, అన్యాయాల వ్రేళ్లు మన హృదయాలలోనే నాటుకొనివుండడం సంభవమని అంటూ, తమను దోచుకొంటున్నారని ధనికులను పేదలు నిందిస్తూవుంటారని, అయితే తాము కూడా భాగ్యవంతులు కావాలని, ఇప్పుడు ధనికులకున్న దోపిడీ అవకాశాలే తమకు కూడా లభించాలని వారు (పేదలు) లోలోపల కోరుకొంటూ వుంటారని వినోబాజీ అన్నారు. ఈ దోషాలను మన హృదయాలనుంచి తొలగించుకోవాలన్నారు అంటే, సంస్కరణ వ్యక్తి హృదయం దగ్గిర నుంచే ప్రారంభం కావాలని, అదే ఇప్పుడు ఈ గ్రామాలలో జరుగుతున్నదని, ఇది జరిగిననాడు ప్రపంచమైన శాంతికి వీలు కలగగలదని, అది అన్ని పెద్ద-చిన్న సమస్యలను పరిష్కరించగలదని ఆయన అన్నారు అందువల్లనే మనం తక్కిన అన్ని సమస్యలను విడిచి భూమి సమస్యపై దృష్టిని కేంద్రీకరిస్తున్నామన్నారు.

ప్రధాని ప్రసంగం

(5 వ పేజీ తరువాయి)

విశదీకరించేవారు కూడా లేకపోలేదు. జాతీయ సమస్యల పరిష్కారానికి అనేక అద్భుత ఆధారమైన మార్గాలను నేను అంగీకరించను. యీ పద్ధతి అధికారాలను తను సూచనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తూ అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహార దీక్షకు ఉద్యమించారు ఇది అత్యంత అసాధారణ విధానం. ఒకరు ఒక విషయంకోసం నిరాహారదీక్ష ప్రారంభిస్తే మరొకవ్యక్తి దీనికి ప్రతికూలమైన విషయంకోసం అదే విధానాన్ని అనుసరించవచ్చు. అప్పుడు నిరాహారదీక్ష ప్రారంభించిన వ్యక్తులెందరో లెక్కగట్టి సమస్యను నిర్ణయిద్దామా? అది అసాధ్యమైన విషయం."

"ప్రపంచంలో మనం నవ్వులపాలౌతాము. కాబట్టి, సమస్యా పరిష్కారానికి సమగ్రంగా విషయాన్ని చర్చించుకొని ప్రశాంతంగా ఒక నిర్ణయానికిరావడానికి వీలుగల ప్రజాస్వామ్య విధానమే ఉత్కృష్టమైన మార్గం."

జాతీయ ప్రణాళికలు

"మనమిప్పుడు పెక్కు విషయాలను పరిశీలించవలసివచ్చింది. అందులో పంచవర్ష ప్రణాళికలు ప్రథమ, ద్వితీయ ప్రణాళికలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాను. మన సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న ప్రణాళికా బద్ధమైన దృక్పథానికి ఇవి నిదర్శనాలు. కృషించి పనిచేయడానికి మనకుగల శక్తిసామర్థ్యాలపై, మన ఇతర సాధనాలపై ఈ ప్రణాళికలు ఆధారపడి వున్నవి. ప్రణాళికాబద్ధమైన దృక్పథంగల ప్రజలు దాని అభివృద్ధిని సాధించారన్న విషయాన్ని చెప్పడానికి సంతసిస్తున్నాను. అయితే, అస్పష్టమైన ప్రాతిపదికలపైకాక నిర్దిష్టమైన ప్రాతిపదికలపై రూపొందించబడిన ప్రణాళికలే అభ్యుదయ సాధనకు తోడ్పడ్తాయి. తొలి పంచవర్ష ప్రణాళిక అసలు ప్రణాళిక కాదనే నా అభిప్రాయం. అది మనం సాధించవలసిన కార్యక్రమాల జాబితా మాత్రమే. ఇప్పుడు సమగ్రమైన, వాస్తవమైన విధానం అనుసరించబడుతున్నది. రెండు లక్ష్యాలపైనే ప్రణాళిక ముఖ్యంగా కేంద్రీకరింపబడుతున్నది. జీవనస్థాయి ఎంతవరకు పెరుగగలదు. జాతీయ ఆదాయ అభివృద్ధి ఎంత వుండగలదు. ఎంతమందికి పనిపాటలు లభించగలవు—ఇవే మన ముఖ్య సమస్యలు."

"మనమిప్పుడు ద్వితీయ ప్రణాళికకు తుదిరూపమిచ్చే ప్రయత్నంలో వున్నాము. ఈ ప్రయత్నాన్ని విరమించి రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘంవారు సమర్పించిన నివేదికపై యువకులు వాదోపవాదాలకు దిగబోరని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఆ సమస్యకూడా ప్రధానమైనదే. అయితే, ప్రజలలో పరస్పర విద్వేషాలు పెరిగిపోయి, ఆవేశకావేషాలతో … మించడమేకాక పంచవర్ష ప్రణాళికలు కూడా పడిపోగలవు కూడా."

"ఇక కొన్ని మాసాలలోనే మన దేశానికి కొందరు విదేశీ ప్రముఖులు రానున్న విషయం మీకు తెలుసు. వారిలో కొందరు మద్రాసుకూడా రావచ్చు. ఆ సందర్భాన వారు మద్రాసు రావడానికి ఇండియాను గురించి వారికొక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడగలదనే నా విశ్వాసం కూడా.

కాబట్టి వారిలో కొందరు మద్రాసుకూడా తప్పకుండా వస్తారు వారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు హృదయపూర్వకంగా స్వాగతమిచ్చి, చైతన్య విలసితమై అభ్యుదయ మార్గంలో అంగలు వేస్తున్న నవ్య భారత మహాస్వరూపం వ్యక్తమయ్యేటట్లు చెయ్యగలరని ఆశిస్తున్నాను.

"గాంధిజీ నిర్వహించిన ఉద్యమాన్ని గురించి చెప్పడం ప్రారంభించి, గతంలో మనం పొందిన అనుభవాలను గురించి కొంత ముచ్చటించాము. ఇదంతా ఒక చరిత్ర. ఇకముందు చరిత్రను సృష్టించవలసిన బాధ్యత మీపైవుంది. నేటి యువతీ యువకులైన మీరే నవ్య భారతచరిత్ర నిర్మాతలు."

ప్రధాని నెహ్రూ సేలం ప్రయాణం

మద్రాసు, అక్టోబర్ 3—గతరాత్రి ప్రధాని నెహ్రూ స్పెషల్ ట్రెయిన్‌లో ఇక్కడినుంచి బయలుదేరి సేలం వెళ్ళారు. వేలూరు, కేతు తమిళనాడులో పర్యటించి, బుధవారంనాటికి మద్రాసుకు తిరిగి వచ్చి, గురువారంనాడు ఇక్కడినుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లగలరు.

నెహ్రూ ఎప్పుడు బయలుదేరి వెళ్లేదీ అతి రహస్యంగా వుంచబడింది. కొద్దిమంది అధికారులు తప్ప, స్పెషల్ ట్రెయిన్ వున్న ప్లాట్‌ఫారమ్‌మీదికి ఎవ్వరినీ వెళ్ళనివ్వలేదు. పత్రికా విలేకరులను కూడా రానివ్వలేదు. సరిగా రాత్రి 11 గంటలకు స్పెషల్ ట్రెయిన్ బయలుదేరి వెళ్ళింది.

సేలం ఆగమనం

సేలం, అక్టోబర్ 3—ప్రధాని నెహ్రూ తమిళనాడు పర్యటనకై వెళ్ళుతూ నేడిక్కడికి వచ్చారు.

ఇక్కడ ఏర్పాటుచేయబడిన బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, ఇండియా ఆర్థిక వ్యవస్థ స్థిరపడిందని, ద్వితీయ ప్రణాళికా కాలంలో అభివృద్ధి గాంచగలదని అన్నారు. కుల, మత, వర్గ విభేదాలను విడనాడి అభ్యుదయ సాధనకై అందరూ ఐకమత్యంతో కృషి చేయాలని ఉద్బోధించారు

ప్రధానికి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ స్వాగతం చెప్పారు.

రాజభవన్ వార్తలు

కర్నూలు, అక్టోబర్ 2—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారిని నేడు రాజభవన్‌లో అధికారులు [illegible] ఒకరు కలుసుకున్నారు

ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డి, ఎ. ఎం. కె యియోగాల్ (మూలకన్ని) గార్లు కూడా గవర్నర్‌ను కలుసుకున్నారు.

కెనరుల్సు డిపార్టుమెంటు, ఆంధ్రా స్టేట్

టెండరు నోటీసు

ఒక్కొక్కటి సుమారు 1 మైలు కల రీచ్‌లలో "కె. సి. కెనాల్‌కు ఇంప్రూవ్‌మెంట్లు—పక్కలు దోకి, కట్టలు ఎర్పరిచి, 4/0 మైలునుంచి 74/3 మైలు వరకు సిమెంటు కాంక్రీటుతో లైనింగు చేయుట" అనే పనులకు సీలు వేసిన టెండర్లు 4-11-55 సా. 3 గం. వరకు కర్నూలు, కె. సి. కెనాల్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారిచే కోరబడుచున్నవి.

ఒక్కొక్క రీచిలో పని మొత్తం సుమారు విలువ రు. 4 లక్షలు.

ఒక్కొక్క రీచ్‌కి టెండరుతో కట్టవలసిన ధరావతు సొమ్ము రు. 10,000/-

టెండర్లు అంగీకరించిన తరువాత చెల్లించవలసిన మిగతా సెక్యూరిటీ డిపాజిట్టు రు. 10,000/-

టెండర్లు డిపార్టుమెంటల్ ఫారములలో పంపవలెను. అమ్మకం పన్నుతో సహా ఒక్కొక్క రీచ్‌కి రు. 5-1-3 లు చెల్లించి, (ఈ సొమ్ము వాపసు చేయబడదు) దరఖాస్తుమీద కర్నూలు, కేసనసింగ్ బిల్డింగ్, కే. సి. కెనాల్ డివిజన్, పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నుండి టెండరు ఫారములు పొందవచ్చును. 17-10-55 నుండి 2-11-55 వరకు టెండరు ఫారములు అమ్మకము నకు దొరకును. 2-11-55 తరువాత టెండరు ఫారముల కొరకు పంపబడు దరఖాస్తులు నిరాకరింపబడును. ఆఫీసు వేళలలో, కర్నూలు, కె. సి. కెనాల్ డివిజన్, పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆఫీసు లో 17-10-55 నుండి టెండరు ఫారములను, షరతులను చూచుకోవచ్చును.

31-12-55 ఏ. ఎన్. నుండి కాలవ నుండి నీటి సప్లయి నిలిపి వేయబడును. తిరిగి 15-6-56 ఏ ఎన్. నుండి నీటి సప్లయి ప్రారంభింపబడును. ఈ మధ్య కాలంలో కాలవకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయవలెను.

మిగిలిన వివరములు కర్నూలు, కేసరి సింగ్ బిల్డింగ్, కె. సి. కెనాల్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ యింజనీరు నుండి పొందవచ్చును.

ఎగ్జిక్యూటివ్ యింజనీరు, పి. డబ్ల్యు. డి. కె. సి. కెనాల్ డివిజన్, కర్నూలు.

గజ్జి క్రిములను 7 నిమిషాల్లో చంపును

నిక్సోడెరం (NIXODERM) వాడిన వెంటనే మీ పొడలు మొటిమలు అదృశ్యముగా మాయమగు చుండును. ఈ రాత్రి నిక్సోడెరం (NIXODERM) వాడండి త్వరలోనే మీ చర్మము శుభ్రముగను, మృదువుగను మారుట కనిపెట్టగలరు. నిక్సోడెరం (NIXODERM) నూతన పరిశోధన. మొటిమలు, కురుపులు, చుర్ర కుర్రులు, ఎగ్జిమా, కామెర, పుండ్లు మున్నగు వాటికి కారణమైన క్రిములను చంపును, మీ చర్మ పురోమ కూపములలో దాగియున్న క్రిములను సంహరించినగాని మీరు చర్మ వ్యాధులనుండి విముక్తి కొందరు. నిక్సోడెరం (NIXODERM) మీ మొటిమలను మాన్పి చర్మమును శుభ్రపరచునదే గ్యారంటీ మీదనే వేరు మీ కెమిస్టునుండి నిక్సోడెరం (NIXODERM) కొనండి. అది పనిచేయనిచో ఖాళీ ప్యాకేజి వంపివ మీ సొమ్ము వాపసు చేయబడును.

Nixoderm నిక్సోడెర్మ్ చర్మ వ్యాధులకు.

టెండరు నోటీసు

ఆంధ్ర పబ్లిక్ వర్క్సు శాఖ, నెల్లూరు సర్కిల్

పనుల పేర్లు :—

మొదటిది :- రాళ్ళపాడు ప్రాజెక్టు - మన్నేరు కడ్డముగా రెగ్యులేటరు వంతెన కుడిభాగం కట్టుట (రియిన్ ఫోర్సు (ఆర్.సి.) కాంక్రీటు పని మినహా)

రెండవ పని :- రాళ్ళపాడు ప్రాజెక్టు-మన్నేరు కడ్డముగా రెగ్యులేటర్ వంతెనకు సంబంధించిన రియిన్ ఫోర్సుడు (ఆర్.సి.) కాంక్రీటు పని.

నెల్లూరు సూపరింటెండింగ్ ఇంజనీయరు గారి ఆఫీసులో 1955 వ సంవత్సరము నవంబరు నెల 10 వ తేదీ సాయంకాలము 4 గంటల వరకు పైన ఉదహరింపబడిన పనులకు "లంప్‌సమ్" కంట్రాక్టు పారములో సీలు టెండరులు తీసికొనబడును. తక్కిన వివరములు సూపరింటెండింగ్ ఇంజనీయరుగారికి వ్రాసి తెలిసికొనవచ్చును.

టెండరు డాక్యుమెంట్లకు దరఖాస్తు ఆఖరు తేదీ 28-10-55.

టెండరు డాక్యుమెంట్ల ఖరీదు సేల్సు టాక్సుతో సహా ఒక్కొక్క పనికి రు. 25-8-3

టెండరు ధరావతు రుసుము :—

మొదటి పనికి రూ. 30,000/-
రెండవ పనికి రూ. 10,000/-

అదనపు హామీ రుసుము:—

మొదటి పనికి రూ 30,000/-
రెండవ పనికి రూ 10,000/-

సూపరింటెండింగ్ యింజనీర్, నెల్లూరు సర్కిల్.

పెరంబూర్ ఫ్యాక్టరీ - నవభారతానికి ఒక చిహ్నం

కష్టపడి పనిచేయగల జాతి మాత్రమే అభివృద్ధి పొందగలదని భారత ప్రధాని నెహ్రూ హెచ్చరిక

కొత్త రకం రైలు పెట్టె నమూనాను పరిశీలిస్తున్న ప్రధాని నెహ్రూ

మద్రాసు, అక్టోబర్ 2—

"పెరంబూర్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముఖ్యంగా జరుగుతున్న పని లోహపు తునకలను అతికి, వాటిని ఏక ఖండాలుగా చేయడం. భారతజాతిని ఏకోన్ముఖం చేయడానికి జరుగుతున్న మహత్తర కృషికి ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న పని ఒక చిహ్నం వంటిది" అని ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ నేడు కొత్తరకం ఉక్కు రైల్వే పెట్టెల ఉత్పత్తికి ప్రారంభోత్సవం చేస్తూ పేర్కొన్నారు.

పెరంబూర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండమైన మన జాతీయ సమైక్యసాధన కృషికి చిహ్నంగా వున్నదని ఆయన వివరించారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:

"ఈ ఫ్యాక్టరీల నన్నింటినీ చూస్తూవుంటే ముచ్చట వేస్తుంది కాని, ఇవి నాకు దేశంలో బ్రహ్మాండమైన ఎత్తున కొనసాగుతున్న సమైక్య సాధనకు, పెద్ద ఎత్తున జరుగుతున్న అతుకులకు చిహ్నంగా కనబడతాయి. అతుకులు వేయడం ద్వారా మీరిక్కడ మామూలు ఉక్కు రైలు పెట్టెలను తయారు చేస్తున్నారు. కాగా మాలో కొందరం మాకు ఉచితమని తోచిన పద్ధతిని అతుకులువేసి దేశంలో సమైక్యాన్ని సాధించడానికి మా యావచ్ఛక్తిని వినియోగించి కృషిచేస్తున్నాము మనలో వ్యక్తులుగా, వర్గాలుగా, జాతిగా వివిధ అభిప్రాయాలు, భిన్న దృక్పథాలు వుంటున్నవి. వీటి నన్నింటిని అతికినట్లు సమన్వయపరచి మన జాతిలో ఏకత్వాన్ని సాధించవలసి వున్నది.

"మన జాతి ద్వివిధ వ్యక్తిత్వ దోషంతో బాధపడుతున్నట్లు నాకు తోస్తున్నది. మనం మహోన్నతా దర్శాలను గురించి మాట్లాడుతూ వుంటాము; క్రియవచ్చేసరికి పూర్తిగా తద్భిన్నమైన చర్యలను తీసుకుంటూ వుంటాము మనం చెప్పేది ఒకటి చేసేది మరొకటిగాను వుంటున్నది.

"అయితే, దీనిని గురించి మనం ఎక్కువగా చింతించ నవసరంలేదు. యుగసంధిలో ప్రతిచోట ఇది సామాన్యమే అనుకుంటాను దీనిని మనం గుర్తించి, సమగ్రంగా అర్థం చేసుకొని అవసరమైన చర్య తీసుకోవాలి.

"ఎల్లప్పుడూ రెండు పరస్పర విరుద్ధమైన శక్తులు పనిచేస్తూ వుంటాయి ప్రబలమైన శక్తులు సమైక్య సాధనకు కృషి చేస్తూవుండగా మరికొన్ని శక్తులు అందుకు విరుద్ధంగా చీలికలు తీసుకురావడానికి అంత బలంగాను ప్రయత్నిస్తూ వుంటాయి. ఈ రెండు రకాల శక్తులకు మధ్య ముఖ్యంగా యుగసంధ్యలో సంఘర్షణ తప్పదు ధ్వంసంనుంచి నిముక్తిని పొంది దేశ పునర్నిర్మాణ కృషిలో నిమగ్నమైన మన ఇండియా విషయంలో ఇది మరింత ఎక్కువగా వర్తిస్తుంది.

"కనుక, మనం ఈ అంతరంగిక సంఘర్షణలను ఎదుర్కొనవలసి రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే ఆ సమస్యను గురించి ముందు సమగ్రంగా అర్థం చేసుకోవాలి గనక మనం ఈ పరిస్థితిని ముందు పూర్తిగా గుర్తించడం అవసరం."

నెహ్రూ ఉపన్యాసం పూర్తిపాఠం

ఈ శుభదినాన శుభప్రదమైన కొత్త రకం ఉక్కు రైలు పెట్టెల ఉత్పత్తికి ప్రారంభోత్సవం జరపడానికి తనను ఆహ్వానించినందుకు ఆనందాన్ని, కృతజ్ఞతను తెల్పుతూ ప్రధాని నెహ్రూ క్రింది విధంగా పేర్కొన్నారు:

"అనేక కారణాలవల్లనే నేనిక్కడకు ఆనందంతో వచ్చాను. గాంధీజీకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వల్ల వ్యామోహ మేమీ లేదని అందరకు తెలిసిన విషయమే గాంధీజీ ఎక్కువగా గ్రామాల అభివృద్ధిని గురించి ఆలోచించే వాడనడం నిజమే అందుచేత, గాంధీజీకి, ఈ బ్రహ్మాండమైన ఫ్యాక్టరీకి ఏమి సంబంధం వున్నదని కొందరు అనుకోవచ్చు.

"ఈ అభిప్రాయానికి అపోహ కొంత కారణమని చెప్పాలి. మన కా అదృష్టం లేదుగాని గాంధి మహాత్ముడే ఇవేళ మన మధ్యవుండివుంటే ఈ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరపబడుతున్నందుకు తప్పక సంతోషించివుండే వాడని నేను ఘంటాపథంగా చెప్పగలను.

"ఈ ఫ్యాక్టరీగాని, ఈ రకం ఫ్యాక్టరీలుగాని గ్రామాలను, గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి పరచి, తద్వారా మన దేశ ప్రజల జీవనవ్యయ ప్రమాణాలను హెచ్చించాలనే ప్రాథమిక దృక్పథానికి ఎంతమాత్రం విరుద్ధం కాబోవు

"కొందరు జీవితాన్ని గురించి, గాంధీజీని గురించి సంకుచిత దృష్టితో ఆలోచిస్తారు. బహుముఖమైన ఆయన మహత్తర వ్యక్తిత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోడానికి మనలో ఎవరికీ కూడా శక్తి చాలదని నా అభిప్రాయం. కనుక, అనేక సంవత్సరాల క్రిందట ఈ దేశ పునర్నిర్మాణానికి ఏమి చేయాలని ఆలోచించినప్పుడు మనకు అదృష్టవశాత్తు గాంధిమహాత్ముని నాయకత్వం లభించింది. ఇది చేయండి, అది చేయండి అని ఆయన మనలను ఆదేశించేవాడు ఆయన సలహాలను పాలించడానికి మనం ప్రతిసారి కృతకృత్యులం కాలేకపోయినప్పటికీ, శక్తి వంచన లేకుండా ప్రయత్నించాము. చాలా మంది ఆయన చెప్పినదానిని అక్షరాల స్వీకరించారే గాని, దాని అంతర్యాన్ని, దానికి ప్రాతిపదిక అయిన ఆయన సిద్ధాంతాన్ని అర్థంచేసుకోడానికి ప్రయత్నించలేదు. ఆయన మనస్సు మిక్కిలి లోతైనది, విస్తృతమైనది, కేవలం మన జాతి శ్రేయోభివృద్ధిని గురించి మాత్రమే కాక మొత్తం మానవజాతి శ్రేయోభివృద్ధిసాధనను గురించి ఆయన సదా ఆలోచించేవాడు.

గ్రామీణ పరిశ్రమలు

"కాగా, ఇండియా చరిత్రలో ఒక ప్రత్యేక తరుణంలో ఒక పెద్ద సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మహోద్యమానికి నాయకుడుగా గాంధీజీ ఆ ఉద్యమానికి, నిర్మాణాత్మక కృషికి కూడా అనుగుణమైన అనేక మార్గాలను, పద్ధతులను అమలుపరిచాడు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి ఆయన అధికతర ప్రాధాన్య మిచ్చాడు.

"ఆనాడు గాంధీజీని, ఆయన చెప్పిన గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి మున్నగు విధానాలను విమర్శించినవారే నేడు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి పాటుపడుతూ వుండడ గమనార్హమైన విషయం అప్పుడు ఆయన బుద్ధి సూక్ష్మతతో, దూరదృష్టితో వచ్చిన విజ్ఞ్యానికే ఇంతకాలం ఆగోచించి ఆలోచించి మనం కూడా వచ్చాము ఇందుకు కారణం ఆ విజ్ఞానికి, ఫ్యాక్టరీలు స్థాపించబడాలనే సూత్రానికి మధ్యగల వైరుధ్యం కాదు. ఈ రెండు దృక్పథాలను సమన్వయపరచు కోడానికే మనకు ఇంతకాలం పట్టింది.

"పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేనిదే ఇండియా నిజమైన అభివృద్ధిని పొందజాలదు ఈ పెద్ద ఫ్యాక్టరీలు, వాటి ఉత్పత్తులు లేకపోతే మనం స్వాతంత్ర్యాన్ని నిలుపుకొనజాలమని చెప్పడానికి నయితం నేను సాహసిస్తున్నాను.

"అయితే, కనీసం కొంతకాలం వరకు అయినా విస్తృతంగా గ్రామీణ పరిశ్రమాభివృద్ధికి మనం పాటుపడకపోతే ఇండియాలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించి దేశీయ శ్రేయోభివృద్ధిని సాధించజాలమని నా అభిప్రాయం కనుక ఈ రెండు విషయాలమధ్య వైరుధ్యమేమీ లేదు.

"పెద్ద పెద్ద ఫ్యాక్టరీల విషయమే కావచ్చుండి, చిన్న ఫ్యాక్టరీల విషయమే కావచ్చుండి, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి విషయమే కావచ్చుండి, మనం ఆధునిక పద్ధతులను అలవరచుకొనకపోతే ఆధునిక ప్రపంచంతో చేయి చేయి కలిపి అభ్యుదయ పథంలో పురోగమించజాలం, ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యే శక్తులను వినియోగించుకుంటేతప్ప మనం దాసులోనరవగలాలం

"నేడు మనం పరమాణుశక్తి యుగ ప్రారంభంలో వున్నాము. బ్రహ్మాండమైన శక్తులు ఇప్పుడు మానవునకు హస్తగతమై వున్నవి అతడు కోరితే వాటిని ఇటు లోక కల్యాణానికి, అటు లోకవిధ్వంసానికి కూడా వినియోగించవచ్చు. ఈ విషయాన్ని మనం విస్మరించలేము ఒకవేళ మనం విస్మరించినా ఇతరులు విస్మరించరు విస్మరించినవారు వెనకబడిపోతారు. కనుక, మన కూడా బ్రహ్మాండమైన ఈ నూతనశక్తులను వినియోగించుకోవాలి. కొత్తగా లభించిన పరమాణుశక్తిని కూడా మనం వినియోగించుకోవాలి.

"మనం ఏ పని చేసినా అది ఏ కొద్దిమందికో కాక, మొత్తం మన జాతీయాభివృద్ధికి, దాదాపు 37 కోటులమంది భారతీయుల అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడగలదనే ముఖ్య విషయాన్ని మనం సర్వదా దృష్టిలో వుంచుకోవాలి.

"మనం పరిష్కరించవలసినది ఒకే ఒక సమస్యకాదు; దాదాపు 37 కోట్ల సమస్యలను మనం పరిష్కరించా లన్నమాట.

"ఈ విధంగా, గాంధీజీ జన్మదినోత్సవం నాడు నేనీ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి ప్రారంభోత్సవం చేయడానికి రావడంలో వైరుధ్య మేమీ నాకు కనబడడంలేదు.

"నేను ఇండియాలో ఈ కడనుంచి ఆ కడవరకు పర్యటిస్తూ వుంటాను. కొత్త కొత్త ఫ్యాక్టరీలు నిర్మించబడుతూ వుండడం, గొప్ప గొప్ప ఉక్కు ఉత్పత్తి కర్మాగారాలు నెలకొల్పబడుతూ వుండడం, మహత్తరమైన నదీలోయ ప్రాజెక్టులు రూపొందించబడుతూ వుండడం చూస్తున్నాము మన గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ ప్రాజెక్టులు జాతీయ వికాస కేంద్రాలు వరిగ్రతలో ఎన్నడూ కని విని యెరుగనంతటి శ్రేష్ఠతని వ్యాప్తి నందడం చూస్తున్నాను.

"ఈ ఒక్క విషయాన్ని మీరు ముఖ్యంగా జ్ఞప్తియందుంచుకోండి నిజానికి నేడు ఇండియాలో జరుగుతున్న మహత్తరమైన సంఘటన ఇటీ ఫ్యాక్టరీలు సందలాది స్థాపించబడడంకాదు: దేశంలో గ్రామీణ జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తూ, నూతన వికాసాన్నే కాలను కల్పిస్తున్న కమ్యూనిటీ ప్రాజెక్టుల నిర్వహణే ఆ మహత్తర సంఘటన, (ప్రేక్షకుల హర్షధ్వానాలు).

"ఈ ఫ్యాక్టరీ కడు సమర్థతతో నిర్మించబడినందుకు నాకెంతో ఆనందంగా వున్నది దీనినిర్మాణంతో ఇండియా అభ్యుదయపథంలో పురోగమిస్తూ మరొక మెట్టు చేరింది నా ప్రియ మిత్రుడు, సహచరుడు అయిన శ్రీ ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ కన్న కలల పరితంగా ఈ ఫ్యాక్టరీ నిర్మించబడింది. అందుచేతనే ఈ ప్రారంభోత్సవానికి నేను మహదానంద భరితుడనై వచ్చాను. దేశాన్ని పరిశ్రమల మయంగా చేయడంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో మనం ఒక అడుగు ముందుకు నడిచామన్న మాట.

యంత్రాల దిగుమతి

"అయినా, ఫ్యాక్టరీలలో యంత్రాలు పని చేస్తూ వుండగా చూస్తున్నప్పుడు—ఈ యంత్రాలలో చాలా భాగం విదేశాలనుంచి దిగుమతి చేసుకోబడుతున్నవే—ఈ యంత్రాలను మన దేశంలో నిర్మించుకొనే వరకు దేశం అభ్యుదయం పొందదు గాని, దేశాన్ని పరిశ్రమల మయంగా చేయడంగాని సాధ్యం కాదని నేను భావిస్తూ వుంటాను.

"ఫ్యాక్టరీలను స్థాపించుకోడానికి అవసరమైన యంత్రాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకొంటున్నంతకాలం మనం విదేశాలపై ఆధారపడి వుండవలసి వుంటుంది. అయితే, కొన్నిరకాల యంత్రాలు మన దేశంలో కూడా నిర్మించబడుతున్నవి. నేను చిన్న చిన్న యంత్రాలనుగురించి మాట్లాడడం లేదు ఫ్యాక్టరీల నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రాలను గురించి ముచ్చటిస్తున్నాను

"ఇండియా ఇతర దేశాలతో ఎటి సంబంధం లేకుండా వాటికి దూరంగా ఏకాకిజీవితాన్ని నెరపాలని ఎవరూ అనరు. మనం అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నకొద్దీ విదేశాలతో మన వ్యవహారాలు క్రమంగా ఎక్కువ కాగలవు. విదేశాలతో ఇటి సంబంధాలు వుండాలని మనం కోరుకుంటున్నాము కూడా మనం ఇతర దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేసి, వాటినుంచి మనకు అవసరమైన అక్కడ లభ్యమయే వస్తువులను తెప్పించుకోగోరుతున్నాము. ఇలాగే ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకొని, వివిధ సమస్యలపై మన అభిప్రాయాలను వాటికి తెలియజెప్పి వాటి అభిప్రాయాలను తెలుసుకోవలసి వున్నది మొత్తంమీద, ఆధునిక ప్రపంచానికి ప్రాతిపదిక అయిన విజ్ఞానశాస్త్రాభివృద్ధి విషయంలో స్వశక్తిపై ప్రధానంగా ఆధారపడలేని దేశం అభివృద్ధి నందజాలదు

"ప్రాముఖ్యం విషయంలో తక్కిన అన్ని విషయాలు దీని తరవాతనే వస్తాయి కనుక, శాస్త్ర విజ్ఞానికి అన్నిటికంటె అధికతర ప్రాముఖ్యం వున్నది. దాని తరవాత ఆ విజ్ఞానాన్ని కార్యరూపంలో పెట్టడం, అటు పిమ్మట సాంకేతిక శాస్త్రజ్ఞానం వస్తాయి ఈ సాంకేతిక విజ్ఞానం ఫలితంగానే ఈ యంత్రాలన్నీ రూపొందించబడతాయి అందుచేత, యంత్రాలను నిర్మించుకోడానికి సాంకేతిక శాస్త్రజ్ఞానం మనకు మిక్కిలి అవసరమని నేను వేరే చెప్పనవసరంలేదు. ఈ విజ్ఞానాన్ని మన సంపాదించుకొనేవరకు ఇతర దేశాలమీద ఆధారపడి వుండవలసిందే. కనుక, యంత్రాలను స్వయంగా నిర్మించుకొనేటంతటి సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.

"ఈ ఫ్యాక్టరీలో అనేక మంది ఇంజనీర్లు, ఇతరులు పని చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలను నడపడంలో మీ అభిప్రాయం ఏమిటి? ఒక వ్యక్తి నమ్మదగితే అతనికి బాధ్యతగల పని అప్పగించ బడుతుంది దీనిని బట్టి ఒక వ్యక్తి విలువ అతడు చేయగల పనిని బట్టి నిర్ణయించబడుతుంది. ఇదే వ్యక్తికి పరీక్ష. మరొక పరీక్ష లేదు ఈ పంచ విషయంలోనే గాక అన్ని విషయాలలోను ఈ విషయం పరిగణించబడాలి శిక్షితులైనవారికి బాధ్యత అప్పగించక తప్పదు

"అందుచేత, ఇండియా అభివృద్ధి గాంచవలెనంటే ప్రతి రంగంలోను సుశిక్షితులైనవారు కావాలి ఎంతగా మనం శిక్షణ పొందితే అంతగా మన దేశం ఉన్నతిని గాంచగలదు."

కమ్యూనిటీ ప్రాజెక్టులు, జాతీయ వికాస కార్యక్రమాల సంగతి ప్రస్తావించి గ్రామీణ ప్రాంతాలలో ఈ కార్యక్రమాల కింద జరుగుతున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమాలు ప్రారంభించబడి ఎంతోకాలం కాలేదని, ఇప్పటి కప్పుడే 1,20,000 గ్రామాలకు ఇవి విస్తరించబడినవని చెప్పి ఇంక అయిదారేళ్ళకు 5,00,000 గ్రామాలవరకు ఈ కార్యక్రమం అమలు జరుగగలదని పండిట్ నెహ్రూ అన్నారు.

ఇంజనీర్లకు, ఓవర్‌సీర్లకు, విలేజి వర్కర్లకు, కమ్యూనిటీ వర్కర్లకు శిక్షణ నివ్వడానికి అనేక కేంద్రాలు ప్రారంభించబడుతున్నవని వివరిస్తూ, అన్ని రంగాలలోను శిక్షణ పొందిన వారు కావలెనని, ఒక రంగంలో శిక్షణ పొందిన వారు వుండి మరొక రంగంలో లేకపోతే పని కుంటుపడగలదన్నారు. నవభారత నిర్మాణంలో అన్ని రంగాలకు సమాన బాధ్యత కలదని వివరిస్తూ ఫ్యాక్టరీలోని ప్రతి కార్మికుడు ఈ సంగతి గుర్తింపాలని ఉద్బోధించారు

కార్మికులు, ఇంజనీర్లు కూడా ఈ బాధ్యతను గుర్తించి, సమాన భాగస్వాములని తెలుసుకొని వ్యవహరిస్తే అప్పుడిది నిరమైన ఫ్యాక్టరీగా గణుతి కెక్కగలదని, లేకపోతే అసలు పనే నడవదని హెచ్చరించారు.

వర్గ దృక్పథం

ఇండియా అనేక వ్యాధులకు లోనై వున్నదని, కులమతభేదాలతో సంఘం అనేక విభాగాలై వుండడం ఇందులో ఒకటని వివరిస్తూ, ఈ కుల భేదాలకుతోడు బ్రిటిష్ ప్రభుత్వం అధికారులు, అనధికారులని రెండు తరగతులను తిరిగి అధికారులలో నాలుగు తరగతులను సృష్టించిందని పండిట్ నెహ్రూ అన్నారు.

ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సామర్థ్యంలో వ్యత్యాసం వుంటుందని, సునిశితమైన సాంకేతిక ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాన్ని శిక్షణ పొందని వారికివ్వడం అసంభవమనిచెప్పి, అయితే బ్రిటిష్‌వారి కాలంలోవలె ఇతరులకంటె తామధికులమన్న భావనను ఎవరైనా సరే సహించడం తన కిష్టం కాదని హెచ్చరించారు.

"కాయకష్టం చేయకుండా టేబుల్ దగ్గర కూర్చొని వ్రాసేవారు కాయకష్టంచేసే వారి కంటే అధికులన్న భావం ఈ దేశంలో వుంది ఇంజనీరు ఎంత ఎక్కువగా జీతం తీసుకుంటున్నా మామూలుగా కాయకష్టం చేయలేకపోతే ఆయన ఆ పదవికి తగనే తగడు కాయకష్టం తాను చేయనిగింది కాదని, తనల్లా ఇతరులను ఆదేశించి వారిచేత పని చేయించవలసిన వాడిని మాత్రమేనని ఎవ్వరు అనుకుంటున్నాడో ఆ క్షణంలోనే అతడు తన పదిని సక్రమంగా నిర్వహించలేని స్థితిలో పడగలడు.

"ఇదే ప్రతి వ్యక్తికి పరీక్ష. పెద్ద పెద్ద ఇంజనీర్లు నడుం బిగించి పనిలో దిగి, ఎలా పనులు చేయాలో ఇతరులకు చూపించాలి అప్పుడే ఆ ఇంజనీరును కార్మికులు గౌరవిస్తారు. అంతేగాని తాను పనిచేయకుండా ఇతరులను ఆదేశించి, వారిచేత పనిచేయించే వారిని గౌరవించరు.

"అమెరికాలోగాని, కమ్యూనిస్టు దేశమైన రష్యావంటి దేశంలోగాని ఎంత పెద్ద వారైనా కాయకష్టం చేస్తూవుంటారు. నడుం వొంచి శ్రమిస్తారు కాని, మన దేశంలో వాడుకపోయిన వర వ్యవసాయం తదనంతరం బ్రిటిష్ వారు మనకు తెచ్చిపెట్టిన కొత్త సాంప్రదాయాలవల్ల అనేక పరిధులను నిర్మించుకున్నాము ఇప్పుడు వాటి నన్నింటినీ చేదించుకోవాలి ఇలాంటి పెద్ద ఫ్యాక్టరీలో దానికి అవకాశం వుంటుంది"

"ఏ తరగతికి చెందిన అధికారి అయినా, ఏ తరగతికి చెందిన కార్మికుడైనా, తను ఇతరులకంటె అధికుడనన్న వైఖరిలో వ్యవహరించరాదు. నా. సిద్ధాంతం అందరూ సమానంగానే వ్యవహరించాలి చక్కగా పని చేయగలిగిన వారికి బాధ్యతగల పని ఇవ్వడం సహజం. ఇతరులకంటె ఎక్కువ పరిజ్ఞానం గలవారిని, వారి విజ్ఞానాన్ని చూసి గౌరవిస్తారు అందరూ సమానులు కాబట్టి అందరికీ ఒక్కటే పని ఇవ్వాలనడం అసత్యమైన వాదం. అనేక మందికి తమ కివ్వబడిన పనిని ఎలా చేయాలో తెలియదు కొంతమందికి ఇది తెలుస్తుంది వారిని గౌరవించాలి. వారికి బాధ్యత అప్పగించాలి.

"అయితే, ఇంతమాత్రంచేత మానవతను విసర్జించవలసిన అవసరంలేదు అందరూ సమానులమని, అందరూ సమానమైన భాగస్వాములమని గుర్తించి వ్యవహరించాలి క్లబ్బులు వుంటే వాటిలో పెద్ద చిన్న ఉద్యోగులన్న తారతమ్యంగాని, కులమత విచక్షణగాని లేకుండా అందరూ సమంగా క్లబ్బులో మెలగాలి.

గాంధీజీ సందేశం

"మనం ఈ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాము కాని దేశంలో మానవతను సృష్టించవలసి వుంది ఫ్యాక్టరీలుగాని, మరొకటిగాని మానవుని శ్రమ ఫలితంగా అవతరించేవే. మొత్తంమీద పరిగణనకు వచ్చేది మానవులే గాని ఫ్యాక్టరీలు కావు మానవులు ఏ దృక్పథంతో వ్యవహరిస్తారో అదే పరిగణనకు వస్తుంది.

"ఈ దేశంలో గాంధీజీ ఉద్దీపింప జేసిన శక్తిని మనం పరిరక్షించుకొనగలిగితే మనకు మంచిదే. ఆ సంగతి మనం విస్మరించితే మనం సాధించిన దంతా వ్యర్థమౌతుంది. గాంధీజీ జన్మదినోత్సవమైన నేడు మాత్రమే గాక ప్రతిరోజూ గాంధీజీ సందేశాన్ని మన మననం చేసుకుంటూ వుండాలని నా ఆశయం స్వతంత్ర భారతదేశం పౌరులముగా మనం నేడు ఏ కొద్దిపాటి సాధించినా అది గాంధీజీ మనలను స్వాతంత్ర్య సౌధానికి నడిపించిన ఫలితమేనని జ్ఞప్తిలో వుంచుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వహించగలిగితే మన లక్ష్యాన్ని తప్పక సాధించగలం." (హర్షధ్వానములు)

తర్వాత ప్రధాని నెహ్రూ బొత్తాము నొక్కగా కొత్త రైలు పెట్టె కదిలి వెళ్ళింది. ఆ రైలు పెట్టె కదిలి వెళ్తూ వుంటే ప్రధాని నెహ్రూ అమితానందం పొందారు పెద్ద పెద్ద శ్రేణులు నభాసదులపై గులాబి పువ్వుల రేకులు చల్లినవి.

పిమ్మట ప్రారంభోత్సవ చిహ్నంగా వేయబడినరాతిని పండిట్ నెహ్రూ ఆవిష్కరించారు.

ఇండియా ప్రభుత్వం రైల్వే శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ అలగేశన్ ధన్యవాదాలు సమర్పించారు. రైల్వే మంత్రిత్వశాఖ తరపున, వర్కర్ల తరపున ప్రధాని నెహ్రూకు మద్రాసు ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు కూడా శ్రీ అలగేశన్ ధన్యవాదాలు సమర్పించారు.

ప్రారంభంలో ఫ్యాక్టరీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు శ్రీ కె. ఆడిగోపన్ ప్రధాని నెహ్రూకు, సభాసదులకు స్వాగతం చెబుతూ, దేశం ఆర్థికాభివృద్ధి సాధనకు పండిట్ నెహ్రూ ప్రబల వాంఛను ప్రసాదించిన. ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రారంభించినందుకు ఆయన ప్రియ స్నేహితుడైన శ్రీ గోపాలస్వామి అయ్యంగార్ కన్న కలలు ఫలించినట్లు గుర్తుచేసుకోవలసి వుందని చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి దోహదమిచ్చిన ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. ఇన్సాలేషన్ వగైరాలకు తోడ్పడిన స్విస్ కంపెనీకి కూడా ధన్యవాదాలర్పించాడు

తర్వాత మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ ప్రసంగిస్తూ గాంధీజీ జన్మదినోత్సవమైన అక్టోబర్ 2 వ తేదీన ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తికి ప్రారంభోత్సవం జరగడం హర్షణీయమన్నారు

ఉత్పత్తి చేయబడిన వస్తువును సమంగా అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే సౌకర్యాలు లేనిదే ఉత్పత్తిని అధికం చేసిన ప్రయోజనం వుండదని వివరిస్తూ దీనిని రైల్వేలు సాధించవలసి వున్నదన్నారు.

ఈ ఫ్యాక్టరీ దేశంలోవున్న అన్ని ఫ్యాక్టరీలలోకి పెద్దదని చెబుతూ, ఇక్కడ తయారయిన పెట్టెలు దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపబడగలవని, ఇది నిజంగా మద్రాసు వారికి గర్వకారణమని అన్నారు.

ఈ ఫ్యాక్టరీని మద్రాసులో నెలకొల్ప గలిగినందుకు శ్రీ యన్. గోపాలస్వామి అయ్యంగారికు జోహారులర్పించారు.

రైల్వేశాఖామంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి మాట్లాడుతూ, రైల్వే ఇంజన్లు, పెట్టెలు, వాగన్లు - మున్నగువాటి విషయంలో ఇండియా స్వయం సమృద్ధిని పొందడానికి గత అయిదు సంవత్సరాలుగా కృషి జరుగుతున్నదని, చిత్తరంజన్ ఫ్యాక్టరీలో త్వరలోనే సాలీనా 150 ఇంజన్లు ఉత్పత్తి చేయబడగలవని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయ్యేసరికి ఈ సంఖ్య 300 దాకా పెరగగలదని అన్నారు

వాగన్ల ఉత్పత్తికూడా ఇనుమడించిందని, త్వరలోనే సాలీనా 25,000 వాగన్ల నుత్పత్తి చేయడం సాధ్యమని అన్నారు.

రైల్వేల అవసరాలు పెరుగుతూ వున్నందున అవసరమైన అన్ని రైలుపెట్టెలను తయారు చేయడానికి ఈ ఫ్యాక్టరీనికూడా అభివృద్ధి పరచవలసిన అవసరం వున్నప్పటికీ, మొత్తంమీద దేశంలో కావలసిన రైలు పెట్టెలు ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కానవచ్చునన్నారు.

ప్రారంభోత్సవ సభలకు చీఫ్ జస్టిస్ శ్రీ పి. వి. రాజమన్నార్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చెయిర్మెన్, అసెంబ్లీ స్పీకర్, అధికార, అనధికార ప్రముఖులు అనేకమంది వచ్చారు.

రాష్ట్రపతి సందేశం

పెరంబూరు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంలో రాష్ట్రపతి ప్రసాద్ ఈ క్రింది శుభసందేశాన్ని పంపించారు:—

"1952 లో కీర్తిశేషులు శ్రీ ఎన్. గోపాలస్వామి అయ్యంగారిచే శంకుస్థాపన చేయబడిన పెరంబూరు రైలుపెట్టెల ఫ్యాక్టరీ నేటికి రూపొందించి ఉత్పత్తిని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను నిర్ణీత వ్యవధిలోగా పథకాన్ని జయప్రదంగా నిర్వహించడంలో తోడ్పడిన కార్మికులందరికీ ఈ శుభ సందర్భాన అభినందించ గోరుతున్నాను. అన్ని రకాల ఆధునిక యంత్ర సామగ్రితో సమగ్రంగా సజ్జీకృతమైన ఈ యంత్రాగారం పెద్ద ఎత్తున ఉత్పత్తిని ప్రారంభించిన ద్వితీయ ఘట్టంలో, ఇప్పుడు సాధించిన ఈ ప్రశంసనీయమైన విజయం, మహత్తర విజయ సాధనకు సహాయ భూతం కాగలదని ఆశిస్తున్నాను ఈ యంత్రాగారం ప్రపంచంలోని అగ్రగణ్యమైన రైలుపెట్టెల ఫ్యాక్టరీలలో ఒకటిగా రూపొందడం నిజంగా గర్వకారణం. ఇది అఖండ విజయ పరంపర సాధించగలదని ఆకాంక్షిస్తున్నాను."

వైస్-ప్రెసిడెంట్ శ్రీ ఎస్. రాధాకృష్ణన్ సందేశం

"అక్టోబర్ 2 వ తేదీన పెరంబూరు రైలు పెట్టెల ఫ్యాక్టరీలో ప్రధానమంత్రి ఉత్పత్తి కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరపడం ముదావహం. మాతృదేశానికి ఆత్మార్పణచేసి, అనవరతదీక్షతో దేశసేవ చేసిన గాంధీ మహాత్ముని జన్మదినోత్సవ సందర్భాన ఈ ప్రారంభోత్సవం జరుగుతున్నది. మనదేశం సాగిస్తున్న పురోగమనంలో ఇది మరొక ముఖ్య ఘట్టం; ఈ వ్యవస్థకు చెందిన అందరూ, పెద్ద హోదాలలోని ఉద్యోగస్తులేమి, కింది తరగతికి చెందిన కార్మికులేమి, ఏకాభిమతులై సమష్టి కృషిలో సమాన భాగస్వాములుగా తమ్ముతాము భావించుకోగలరని ఆశిస్తున్నాను

రైల్వే రవాణా శాఖామంత్రి సందేశం

"భారతీయ రైల్వేల చరిత్రలో అక్టోబరు 2 వ తేదీకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఆ రోజున పెరంబూరు రైలు పెట్టెల ఫ్యాక్టరీ నుండి స్వదేశంలో తయారైన మొట్టమొదటి ఏకాండపు రైలు పెట్టె బైటికి వస్తుంది స్వాతంత్ర్య ప్రాప్తి అనంతరం, భారతీయ రైల్వేలు సాధించిన అనేక ఘనవిజయాలలో పెరంబూరు రైలు పెట్టెల ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రముఖ స్థానం లభించి తీరుతుంది ఒక వంక ఇండియాకు కావలసిన రైలు ఇంజన్లను తయారు చేయడంలో చిత్తరంజన్ యంత్రాగారం పురోభివృద్ధి సాధిస్తుండగా, మరోవంక దేశానికి నానాటికి అధికంగా కావలసివస్తున్న రైలు పెట్టెలను ఉత్పత్తి చేయడానికై పెరంబూరు ఫ్యాక్టరీ జయప్రదంగా కృషి చేయగలదని ఆశిస్తున్నాను అన్నారు.

"చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు నాయకత్వాన, ఆఫీసర్ల యొక్క సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో ఈ ఫ్యాక్టరీ త్వరితంగా పురోగమనం సాగిస్తున్నందుకు హర్షిస్తున్నాను. ప్రధాన మంత్రి ఉత్పత్తి కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరపడం ముదావహమైన విషయం. భారతీయ రైల్వేలు ప్రారంభించిన ఈ అత్యంత ప్రధానమైన సంస్థకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను"

ఆంధ్రరాష్ట్ర గవర్నరు సందేశం

"ఇండియా ప్రధాన మంత్రి అక్టోబరు 2 వ తేదీన పెరంబూరు రైలు పెట్టెల ఫ్యాక్టరీలో ఉత్పత్తికి ప్రారంభోత్సవం జరపడం చరిత్రాత్మకమైన సంఘటన. ఏదు సంవత్సరాల క్రితం రైలుపెట్టెలను ఉత్పత్తి చేయడానికి స్వదేశం సాగిస్తున్న కృషిలో ఇది ఎంతో ప్రధానమైన ఘట్టం ఈ ఫ్యాక్టరీ ఆసియాలో కెల్లా అగ్రగణ్యమైనది. అంతేకాదు ప్రపంచంలోని పెద్ద రైలుపెట్టెల ఫ్యాక్టరీలలో ఒకటిగా ఇది పరిగణించదగింది. సుమారు 7½ కోట్ల పెట్టుబడితో, ఈ ప్రాజెక్టును తలపెట్టిన మూడేళ్ళ లోపలే ఫ్యాక్టరీని నిర్మించడం అనేది నిజంగా ఇందుకు సంబంధించిన వారంతా గర్వించదగిన విషయం. ఈ ఉత్సవం జయప్రదంగా జరగాలని కోరుతూ శుభాకాంక్షలు పంపుతున్నాను. గాంధీ మహాత్ముని జయంత్యుత్సవంనాడు మన ప్రధానమంత్రి ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరపడం దిని వ్యక్తుకు ఎంతో శుభోదర్కమైన విషయం.'

మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ శుభసందేశం

"మద్రాసు శివార్లలోని పెరంబూరు వద్ద నెలకొల్పబడిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రైలుపెట్టెల ఉత్పత్తికార్యక్రమానికి ఇండియా ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం జరపడానికి అంగీకరించడం మన అందరికీ ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కల్గించే విషయం.

"కీ. శే. శ్రీ యన్ గోపాలస్వామి అయ్యంగారు రైల్వే రవాణా శాఖామంత్రిగా వున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును తలపెట్టారు ఈ ఫ్యాక్టరీ ప్రపంచంలోని అగ్రగణ్యమైన ఫ్యాక్టరీలలో ఒకటిగా లెక్కకు వస్తుంది. ఈ ప్రాజెక్టు ఇటీవల జయప్రదంగా పూర్తి కావడంతో, రైలు ఇంజన్లను, రైలు పెట్టెలను తయారుచేసే కార్యక్రమంలో మన రైల్వేలు మరో అడుగు ముందుకు వేసినట్లయింది. ఫ్యాక్టరీలో రైలు పెట్టెల ఉత్పత్తి పెద్దఎత్తున ప్రారంభమైన తర్వాత భారత ప్రభుత్వం ఏటా ఎంతో విదేశీ ద్రవ్యాన్ని ఆదాచేయగలుగుతుంది. రైలు మార్గాలనేవి దేశంలోని వివిధ ప్రాంతాలను అన్యోన్యం అనుబంధించే దృఢబంధనాల వంటివి జాతికు అరికి వ్యవసను అభివృద్ధి చేయడంలోనూ, సామాజిక పునరుజ్జీవనాన్ని సాంస్కృతిక ఐక్యతను సాధించడంలోనూ రైల్వేలు వహించే పాత్ర నిరుపమానమైనది.

ప్రయాణీకులు ఏ మాత్రం క్లేశం లేకుండా, ఎంత దూరమైనా సుఖంగా ప్రయాణం చేయడానికి కావలసిన సమస్త సౌకర్యాలూ ఈ రైలు పెట్టెలలో ఏర్పాటు చేయబడతాయి. అంతేకాదు, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణహానియం ఎవరికి జరగకుండా ఎన్నో కిటుకులూ, ఏర్పాటూ కేయూలో అన్నీ చేయబడ్డాయి. బ్రహ్మాండమైన ఈ పారిశ్రామిక సంసను నెలకొల్పినందుకు పాలక వర్గాన్ని అభినందించవలసి వుంది.

"1952 సెప్టెంబరులో ప్రారంభించబడిన ఈ ఫ్యాక్టరీ నిర్మాణ కార్యక్రమం 3 ఏళ్ళలోపలే పూర్తిచేయబడింది. నా అభిప్రాయంలో ఇదే ఒక మహత్తరమైన విజయ సాధన. ఈ ఫ్యాక్టరీకి చెందిన సిబ్బంది ఎంత హృదయపూర్వకంగా సమర్థతతో కృషిచేసిందీ దీన్నిబట్టే వ్యక్తం అవుతుంది

"ఈశుభ సందర్భాన అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలను అందజేస్తు

(మిగతా 6 వ పేజీలో)

శ్రీ జయ మహంకాళి యాత్రా సర్వీసు, తెనాలి

17-10-55 న బయలుదేరును

రెండు పూటలా భోజనంతో సహా రు. 175/- భోజనం లేకుండా రు. 125/-. దసరా ఉత్సవములకు మైసూరు, కార్తీక మాసమునకు కావేరీ స్నానము. రామేశ్వరము, కన్యా కుమారి, శ్రీ వైకుంఠము. తిరుపతి మొదలగు పుణ్యక్షేత్రములు చూడవచ్చును. అడ్వాన్సు రు 25/- లు చెల్లించి మీ సీటు రిజర్వు చేసుకొనుడు పూర్తి వివరములకు:

విస్సా చినకోటయ్య, నపాటతోట, నాజరుపేట, తెనాలి.



అలెంబిక్ కెమికల్ వర్క్సు కంపెనీ లిమిటెడ్, బరోడా-3.

మీరు అలెంబిక్ లో పూర్తి విశ్వాస ముంచవచ్చును.

మనుబడిలో



డ్యూలక్సు సింథటిక్ ఎనామెల్—దాని శ్రేష్ఠతర మెరుగు నిచ్చు గుణ ప్రాశస్త్యమే గాక, దాని దీర్ఘకాల మనుబడికూడ ప్రసిద్ధిగాంచి యున్నది. వంగుడు వస్తువులు, లోహము, కలప మొదలగు వస్తువులపై గట్టి పట్టుకనుపైన ప్రత్యేక గుణపూరితమై యున్నది. దీనిని సులభముగా కుంచతో పూయవచ్చును; లేక యంత్రముతో వెదజల్ల వచ్చును. డ్యూలక్సు, పూతకు సాఫీగా జారును. శీఘ్రముగా యెండి రాపిడికి చెక్కు చెదరదు. దీర్ఘకాలము, మనుబడి ప్రధానమని యెంచు ప్రతి పనికి డ్యూలక్సును వాడుడు.

డ్యూలక్స్ దీర్ఘకాలము నిలుచును.



IX-G-405 TG

బందరు రేవు అభివృద్ధి

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తగుచర్య తీసుకొనబడగలదని శ్రీ లచ్చన్నగారి వివరణ

బందరు, సెప్టెంబర్ 28 -- ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో బందరు రేవు అభివృద్ధికి తప్పక చర్య తీసుకోబడగలదని, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ఇక్కడ చెప్పారు.

మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నిన్న ఉదయం విజయవాడనుంచి బందరు వచ్చారు. ఆయనవెంట జిల్లా కలెక్టర్ జనాబ్ సయ్యద్ అబులి క్వాదిర్, జిల్లాప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఆ. రామమూర్తి, శాసన సభ్యులు శ్రీ కొదాలి వెంకటరత్నం, శ్రీ ఎస్ ఆర్. వై. శివరామప్రసాద్, శ్రీ అనగాని భగవంతరావు గార్లు వున్నారు.

శ్రీ లచ్చన్నగారికి మునిసిపల్ ఆఫీసులో పౌరసన్మానం జరిగింది చెయిర్మన్ శ్రీ కోళ్లవర్తి నరసింహారావుగారు సన్మానపత్రం చదివి సమర్పించారు. మునిసిపల్ చట్టాన్ని వెంటనే సవరించాలని, విద్యుచ్ఛక్తి సరఫరా మునిసిపాలిటీ నుంచి తీసివేయరాదని కోరారు. ప్రత్యేకమైన సౌకర్యం కలుగజెయ్యాలని, రేవు మరమ్మత్తు చేయాలని కోరారు

మంత్రి తనసమాధానంలో స్థానిక సంస్థల అభివృద్ధినిగురించిన ఆలోచనలుస్వాతంత్ర్యం పొందిన నాటినుండి జరుగుతూనే వున్నవనీ ఛేంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ ఎప్పటి కప్పుడు తగు సలహాలిస్తూనే వున్నదనీ అవి ప్రభుత్వ ఆలోచనలో వున్నవని, సేవాసక్తి, ఓర్పు, అనుభవం కలిగిన వ్యక్తి డాక్టర్ ఎ. బి నాగేశ్వరరావుగారి చేతిలో ఈ శాఖ అభివృద్ధి పొందగలదని ఆశిస్తున్నానని అన్నారు.

పవర్ సప్లయి మునిసిపాలిటీలనుంచి తీసుకొనే విషయమై పరిస్థితులను సాకల్యంగా పరిశీలించి ఈ పనికే నిర్ణయాలు జరిగి రాష్ట్ర ప్రభుత్వమే సమగ్రమైనపథకం మేరకు పవర్ సప్లయి చేబట్టిందనీ, ఇదివరలో కేంద్రంనుంచి ఈ శాఖ యింకా కేంద్రీకృతం చేయబడి ఒక సెంట్రల్ బోర్డు ఆజమాయిషీ క్రింద పడవలెనే సూచనలు వస్తున్న ఈ రోజులలో వెనుకబడిపోవడం వుండదని అన్నారు ఇందుకు లోబడి మీరు కోరే సదుపాయాలు ఆలోచించబడగలవన్నారు.

రేవు మరమ్మత్తు విషయమై బందరు రేవు ప్రాధాన్యాన్ని ఎవరూ తగ్గించలేరనీ, రెండవ పంచవర్ష ప్రణాళికలో దాని అభివృద్ధికైన చర్యలు కొన్ని తీసుకోబడగలవని అన్నారు.

కృష్ణకిశోర్ సినిమా హాలులో శ్రీ గౌతు లచ్చన్నగారికి 20 సంస్థలకుపైగా సన్మానపత్రాలు సమర్పించినవి. శ్రీ ఎన్ వి. ఎస్. ప్రసాద్ సమర్పించిన సన్మాన పత్రంలో ఇలా వుంది:

"సర్ ఆర్. వెంకటరత్నం నాయుడు, శ్రీ కోపల్లె హనుమంతరావు, శ్రీ కీలంబి జగన్నాథ రావునాయుడు డాక్టర్ కోకా అహోబలరావు శ్రీ ముట్నూరి కృష్ణారావుగార్ల వంటి సంఘ సేవా తత్పరుల పదాంకాలతో పవిత్రమైన మా మండలం నేడు సంఘ సంక్షేమ శాఖా మాత్యులగు మీకు స్వాగత వాక్యాలు పలుకుతున్నది.

నిరక్షరాస్యత, నిరుద్యోగం, దారిద్ర్యం అస్పృశ్యత, అజ్ఞానం మొదలగు సాంఘిక దౌర్బల్యాలు దేశంలో శతాబ్దాల నుండే వేళ్లూని వున్నవి వీటిని నిర్మూలించుటకు ప్రభుత్వాన్ని ప్రజలు ఏకాగ్రతతో పని చేయవలెను ఇందుకు ప్రత్యేకం ఆంధ్ర ప్రభుత్వం సంఘ సంక్షేమ శాఖను నిర్మించుట ఎంతయో సముచితంగా వుంది.

ఈ సందర్భంలో కృష్ణా జిల్లాలోని సంఘసేవా సంస్థలన్నీ ఐక్యతతో పరస్పర సహాయ మొనర్చుకొనుటకు 'యూనియన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్' అనే పేరుతో ఒక సంస్థను స్థాపించుకొంటిమి. ఆ సంస్థకు ప్రభుత్వ ప్రభుత్వేతర నైతికసహాయం మే మర్థించుచున్నాము."

శ్రీ లచ్చన్నగారు తమ సమాధానంలో ఇలా తెలియజేశారు.

"రాజకీయంగా దేశస్వాతంత్ర్య కోసం పరతో ముఖమైన కృషి జరుగుతున్నది ఆ కార్యక్రమాలలో కృష్ణా జిల్లా ప్రధాన స్థానం వహించినందుకు ధన్యవాదాలు. మీరు చేసిన అమూల్యమైన సూచనలను ఆలోచించి అమలు పెట్టగలమని ఆశిస్తున్నాను … లలో నాగరికులు నివసించే పేటలు … పేదజనులు నివసించే మురికిపేటలలో పరిస్థితులకు, వసతులకు పరిస్థితులకు భేదం కానరాదు సంక్షేమకార్యక్రమాలు ఈ ప్రాంతంలో నివసించే ప్రజల వ్యయంకృషితో జనగాలి తమ్ముగా ముద్దరించుకోజూచేవారికి ఎవరైనా చేయూత నీయుటం తేలిక."

"కేంద్ర స్థాయిని శ్రీమతి దుర్గాబాయమ్మ గారి ఆధ్వర్యాన సెంట్రల్ వెల్ఫేర్ బోర్డును, రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఉమన్ వెల్ఫేర్ ఆఫీసరు మున్నగు ఉద్యోగుల అజమాయిషీ క్రింద జాతీయ విస్తరణ కేంద్రాలలో పని జరుగుతున్నది. అధికార, అనధికార కృషి సంఘటితమై ప్రజలలో చైతన్యం పెంపొంది దేశాభివృద్ధి జరుగునని ఆశిస్తున్నాను"

అనంతరం మంత్రి వరుసగా గిల్డు ఆఫ్ సర్వీసుచే ఐలనామపేటలో నడుపబడుతున్న ఆహోబల హరిజన వైద్యశాలను చూచారు. డాక్టర్ వేమూరి సార్థసారథిగారు వారికి స్వాగతమిచ్చారు గిల్డు కార్యదర్శి శ్రీ కె. వి శ్రీనివాసన్‌గారు గిల్డు కార్యక్రమ నివేదికను సమర్పించారు లేడీసు క్లబ్ … వుమెన్స్ క్లబ్‌లో శిశుసంక్షేమశాఖచే నడుపబడుతున్న నర్సరీ స్కూలును దర్శించారు. కార్యదర్శి శ్రీ కె. వి. శ్రీనివాసన్ నివేదిక సమర్పించారు.

మాచవరంలో శ్రీ రత్నం దంపతులు నిర్వహిస్తున్న హరిజన హాస్టలును చూచి మంత్రి హాస్టలు భవనాలు ఒక దానికి శంకుస్థాపన చేశారు బందరు తాలూకా తపిళ్లపాడి గ్రామంలో నడుపబడుతున్న స్త్రీల సంక్షేమ కేంద్రమును చూచారు. అక్కడి వారికి గ్రామ కాంగ్రెసువారు సన్మానపత్రమును సమర్పించారు అల్పాహార విందు చేశారు.

అనంతరం మంత్రి నవరి వారంగా చల్లపల్లి వెళ్ళి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు.

బందరు కోట ఓడరేవుకు వెళ్ళి పరిసితులను పరిశీలించారు. వారికి కాకినాడ పోర్ట్ ఆఫీసర్ శ్రీ యాపే రేవు అభివృద్ధి విషయమైన లోగుట్టు యావత్తు తెలిపారు ఈను కోస్టు నావిగేషన్ కంపెనీ తరఫున శ్రీ జల్లు రామారావుగారు ఒక మెమొరాండం సమర్పించారు.

కాంగ్రెసు సేవకుల సమావేశం

టౌనులోని బంగళాలో జరిగిన కాంగ్రెసు వర్కర్లసభలో శ్రీ గౌతు లచ్చన్నగారు ప్రసంగించారు. శ్రీ గొ. రెపాటి బ్రహ్మయ్యగారు సభకు అధ్యక్షత వహించి, లచ్చన్నగారి సలహామేరకు కాంగ్రెసు వర్కరులందరు తమలో విభేదాలు మరచి దేశాభ్యుదయానికి పాటుపడాలన్నారు లచ్చన్నగారు దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో అంగబలాన్ని గుంటూరు, జ్ఞాన బలాన్ని బందరు సమకూరుస్తూ వచ్చాయన్నారు. ఆ విధంగా సందేశాలు, సలహాలు యిచ్చి జాతీయ చైతన్యం కలిగించిన ఈ ప్రాంతం కాంగ్రెసుకార్యకర్తలకు నేనేమి సందేశ మివ్వగల నన్నారు.

శ్రీ రంగాగారి అనుచరులుగా వుంటూ బేషరతుగా తిరిగి కాంగ్రెసులో చేరిన వారిపై యింకా కృషిక్ పార్టీవారు అని పేరుచేసి చూడటం జరుగుతున్నదనీ. కాంగ్రెసు వర్గాలలో అట్టా వేరుగా చూచినంతకాలం ఆ వర్గం వేరుగానే కనుపిస్తుందనీ అన్నారు.

సభా ప్రారంభంలో మంత్రికి కృష్ణా జిల్లా మోటారువర్కర్స్ యూనియన్‌వారు, విద్యార్థి కాంగ్రెసు శాఖ సన్మానపత్రాలు సమర్పించారు మోటారు రవాణా పరిశ్రమను జాతీయం చేయడం యిప్పుడు సాధ్యపడదని నిర్ణయించడం జరిగిందనీ. పరిశ్రమల రంగంలో కార్మికుల రక్షణ విధానం త్వరలో అమలుజరుగుననీ యజమానులు ముందుముందు కార్మికులక్షేమం ఎక్కువగా చూడవలసివున్నదని అన్నారు.

కోస్తా వ్యాపారం అభివృద్ధి

కృష్ణా జిల్లా ఛేంబర్ ఆఫ్ కామర్స్‌వారు పటాభి రోడ్డులోని తమ కార్యాలయంలో మంత్రి లచ్చన్నగారికి సన్మానపత్రం సమర్పించారు అధ్యక్షులు శ్రీ ఎ. ఎన్ రావుగారు ఛేంబర్ సభ్యులను పరిచయం చేసి సన్మానపత్రమును చదివారు అందు "బందరు రేవు అభివృద్ధి పథకంలో ముఖ్యముగా పూడికతీయుటకు డ్రెడ్జరు, త్వరితంగా ఎగుమతి చేయుటకు తగు వొతులను, బాగు చేయుటకు డ్రైడాకు, విద్యుచ్ఛక్తితో అమర్చిన కర్మాగారం అవసరాలు, మరియు ఈ రేవు నుండి గుంటూరు వరకు మీటర్‌గేజి రైలు మార్గం నిర్మించుట వర్తక వాణిజ్య రవాణాలకెంతో సౌకర్యం గాన అట్టి ఏర్పాట్లు చేయ వేడుచున్నాము" మున్నగు విషయాలు గలవు

లచ్చన్నగారు సమాధానమిస్తూ బందరు రేవుకు ప్రాధాన్యం లేదనగలవారు లేరని పైన పేర్కొనబడిన పథకములన్నీ యావత్తు ప్రభుత్వ దృష్టికి తేబడి తగు ఆలోచనలోనే వున్నవని అన్నారు

కోస్తా వ్యాపారాభివృద్ధికి కలకత్తానుంచి ట్యూటికొరిను వరకు గల అన్ని రేవుల అభివృద్ధిని గూర్చి ఆంధ్ర, కేంద్రప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయనీ, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో వివిధకొత్త రూపమేర్పడి పని జరుగగలదనీ అన్నారు బందరురేవుకు విద్యుచ్ఛక్తి సరఫరా స్వయంపోషకం కాదనే భయం వుందనీ, నేడు గిలకాలదాడి గ్రామస్థులిచ్చిన హామీవల్ల సమస్య పునర్విచారణ చేయబడి తగు చర్య తీసుకోబడగలదని అన్నారు

రైలు మార్గం విషయంలో బందరు, బెజవాడ, గుడివాడ-భీమవరంల మధ్య రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చటానికి పని 56-57 లోనే ప్రారంభించటానికి కేంద్రం సంసిద్ధతను తెలిపారనీ, కాని, బందరు రేవుతో రాయలసీమకు, గుంటూరు జిల్లాకు గల సన్నిహితత్వమును బట్టి మీటర్ గేజి తెగిపోవడం మంచిది కాదని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రాన్ని పునరాలోచించమని కోరిందని అన్నారు.

రైస్ మిల్లర్లకు హెచ్చరిక

అదే సభలో ఆంధ్రరాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్, బందరు తాలూకా శాఖ పక్షాన అధ్యక్షులు శ్రీ పేమూరి వెంకటరత్నంగారు మంత్రికి సన్మానపత్రం సమర్పించారు అందు, ఇతర సాధక బాధకాలను గూర్చి ప్రస్తావిస్తూ ఆంధ్రరాష్ట్రంలో వున్న 400 భారీ రైసు మిల్లులలో కృష్ణా జిల్లాలో 110 ఉభయ గోదావరులలో 180, మిగిలినవి యితర జిల్లాలలోను ఉన్నవనీ, సుమారు 500 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వున్నవనీ, భారత ప్రభుత్వంచే ఏర్పాటుచేయబడిన "మీనన్ కమిటీ" అభిప్రాయాలు ఈ మిల్లింగ్ వ్యాపారమును విధ్వంస మొనర్చుటకు పూనుకొనుట చాలా విచారకరమని పేర్కొన్నారు దంపుడు బియ్యం వాడుట ఆరోగ్యకరమనీ, కుటీర పరిశ్రమాభివృద్ధి మిషచే సుస్థిరమైన రైసుమిల్లింగ్ వ్యాపార సంస్థ నాశన మొనర్చుట నాగరికతయా లేక అభివృద్ధి దాయకమా అని ప్రశ్నించారు దంపుడు బియ్యపు ప్రచారంతోపాటు అన్యోన్యంగా రైసుమిల్లింగ్ వ్యాపార వృద్ధిపొందుటకు అవరోధములు కల్పించుట అన్యాయమన్నారు

ఈ సిఫార్సుల ననుసరించి ఆంధ్ర ప్రభుత్వం క్రొత్త రైసుమిల్లులు కట్టరాదని చేసిన విషయం ఆందోళన కలిగించుచున్నదని పేర్కొన్నారు మనకున్న ఈ ప్రధాన వ్యాపారావకాశం మన చేతులతోనే నశింపచేయుట చాలా విచారకరమని హెచ్చరించారు. ఇనుకు సుమారు 28 సంవత్సరాల పరిశ్రమైనను యిట్టి సిఫారసులు అమలు పరచబడుదురని ఆశిస్తున్నారు:

అందుకు మంత్రి ఇలా సమాధానం చెప్పారు.

"దంపుడు బియ్యపు ప్రచారం, బియ్యపు మిల్లుల సంఖ్య పరిమితం చేయడం మున్నగునవి ప్రభుత్వ విధానానికి సంబంధించినవి అవి మీకు దుర్మార్గంగా కనుపించవచ్చును స్వరాజ్యం రాకముందు నుండే గాంధీజీ దేశ ప్రజల ఆరోగ్య, శారీరకాభివృద్ధి దృష్ట్యా గ్రామ పరిశ్రమల సంఘం స్థాపించి కుటీర పరిశ్రమల వ్యాప్తికై తీవ్రప్రచారం చేసియున్నాము శ్రేయోరాజ్య స్థాపన ధ్యేయంగా గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీజీ అడుగు జాడలలో సాధ్యమైనంతవరకు నడుచుచున్నాము దంపుడు బియ్యపు పరిశ్రమ ఒక ప్రధానమైన కుటీరపరిశ్రమ దీని విషయమై కేంద్రప్రభుత్వం ఒక నిర్ణీత విధాన మవలంబిస్తున్నది. దానిని ఆచరణలో పెట్టుటకు కొన్ని చిక్కులున్నమాట నిజం, రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఈ విషయాలన్నీ పరిశీలిస్తున్నారు ఎల్లప్పుడు … భావిస్తూ, ప్రభుత్వం సాధ్యమైనంత ఉదారంగా … లతో పోల్చిచూస్తే మనరేటు హెచ్చుగా లేవు"

కమ్యూనిటీ ప్రాజెక్టుల నిర్వహణ

శ్రీ ఎస్. కె. దే పరిశీలన

వెల్లూరు, అక్టోబర్ 1—కమ్యూనిటీ ప్రాజెక్టు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ ఎస్. కె దేగారు సెప్టెంబర్ 27 28 తేదీలలో సామర్లకోట, పెద్దాపురం కమ్యూనిటీ ప్రాజెక్టులలో పర్యటించారు

ఆయన వెంట ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీ సింహాద్రి కమ్యూనిటీ ప్రాజెక్టు ఆఫీసర్లు శ్రీ మాగంటి బాపినీడు, ఎమ్. జయానందంగార్లు వున్నారు.

మొదట్లో మండపేటలోని ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామ పశు అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ హైస్కూలు స్కౌట్లు దేగారికి స్వాగత మిచ్చారు.

తర్వాత ఆయన మండపేట నుంచి వెల్లూరు గ్రామం వెళ్ళారు. అక్కడ ప్రజలు బ్యాండు మేళ వాయిద్యాలతోను, బాణసంచాతోను శ్రీ దేగారికి స్వాగత మిచ్చారు.

ఈ గ్రామంలోని సహకార పద్ధతిని వ్యవసాయం చేస్తున్న ఫిలు పాయింటు పరిసాగును, జపాన్ పరిసాగును గోదాములను, క్రొత్తగా కట్టిన వంతెనను పరిశీలించారు.

తర్వాత జరిగిన బహిరంగ సభలో శ్రీ దేగారికి గ్రామస్థులతరఫున శ్రీ ముత్యాల శ్రీ హరిరావుగారు సన్మానపత్రాన్ని సమర్పించారు శ్రీ మాగంటి బాపినీడుగారు దేగారిని పరిచయం చేస్తూ. ఈయనను ప్రధాని నెహ్రూ తన బిడ్డలాగ చూచుకొంటారని అన్నారు

తర్వాత దేగారు తనకు గ్రామస్థులు చేసిన సన్మానానికి కృతజ్ఞత తెలుపుతూ. "నేను ఢిల్లీనుంచి, ప్రత్యేక చూడటానికి రాలేదు ఈ ప్రాంతంలోని ప్రజలు ఎంతవరకు కమ్యూనిటీ ప్రాజెక్టుకార్యాన్ని ఆరంభించుకున్నారో తెలుసు కోడానికి మాత్రమే వచ్చాను" అని అన్నారు

తర్వాత తమ గ్రామానికి, ఒక అనుమతిని రోడ్డును వ్యవసాయ సాగుకు కోరంకి కాల్వ నుండి తూమును కట్టించవలసినదని కోరారు

దారిలో పావరం ప్రజలు తమ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలను పెట్టించమని శ్రీ దే గారిని కోరారు

తర్వాత రామచంద్ర పురంలోని ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేసి ద్రాక్షారం వెళ్లారు అక్కడ కమ్యూనిటీ ప్రాజెక్టు సహాయంతో కట్టి పరిశుభ్రపరిచిన ఏటిగట్టు రేవును పరిశీలించారు. తర్వాత హసనబాద గ్రామంలోని మాధ్యమిక పాఠశాలను, కరపలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శించి రాత్రికి కాకినాడ వెళ్లారు కరప ఆరోగ్య కేంద్రంలో శ్రీ మాగంటి బాపినీడుగారి చిత్ర పటాన్ని ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి

శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు

కర్నూలు, సెప్టెంబర్ 30— ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు అక్టోబరు 7వ తేదీని కాలికట్‌లో మద్రాసు రాష్ట్ర సాంఘిక సంక్షేమసంస్థ వహించిన ప్రారంభోత్సవం చేస్తారు ఆయన ఆ దేరోజున వెనుకబడిన జాతుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

అక్టోబర్ 10 11 తేదీలలో ఆయన కోయంబత్తూరులోవుంటారు ఆయన మద్రాసు పాలెసు కాంగ్రెసు సందర్శిస్తారు. అక్టోబరు 11వ తేదీని కోయంబత్తూరు నుంచి బయలుదేరి నెల్లూరు వెడతారు ఆయన నెల్లూరు జిల్లాలో అక్టోబరు 15వ తేదీదాకా పర్యటించి తర్వాత గుంటూరు వెడతారు అక్టోబర్ 16వ తేదీని ఆయన గుంటూరులో ఆంధ్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ వార్షిక మహాసభకు, వేమన లీ సేవింగ్స్ సహకార సంఘ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు శ్రీ గోపాలరెడ్డిగారు అక్టోబర్ 18వ తేదీకి తిరిగి కర్నూలు వస్తారు

క్రైస్తవ హరిజనులకు నివేశన స్థలాల మంజూరు

రాజమండ్రి, సెప్టెంబర్ 30—ఆంధ్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీ ఎం. టి రాజుగారు ఆంధ్రరాష్ట్ర క్రైస్తవ సంఘం అధ్యక్షులు శ్రీ కె విజయరత్నంగారికి ఒక జాబులో ఇలా తెలియజేశారు:

"నివేశన స్థలాలు మంజూరు చెయ్యడంలో క్రైస్తవమతం స్వీకరించిన హరిజనులను హిందూ హరిజనులతో సమానంగానే ప్రభుత్వం పరిగణించగలదు"

అక్టోబర్ 2వ తేదీ గాంధి జయంతినాడు దేశంలో ఖద్దరు విధానాల సహాయార్థమై ప్రారంభం కానున్న సేల్స్ అమ్మకాన్ని ప్రోత్సహించవలసిందిగా ప్రజానీకానికి ప్రెసిడెంట్ ప్రసాద్ ఉద్బోధించాడు.

హిందూ కుటుంబంలో వారసత్వ పద్ధతి

అనువైన సవరణలకు కేంద్రం సుముఖత్వం

న్యూఢిల్లీ, అక్టోబర్ 1—

అవిభక్త హిందూ కుటుంబంలో కుమార్తెకు న్యాయమైన వాటాను యిస్తూ, అవిభక్తంగా వున్న కుమారుడు, లేదా కుమారులకు అందువల్ల నష్టం రాకుండా చూసేవిధంగా హిందూ వారసత్వ విధానాన్ని మార్పు చేయడానికి న్యాయశాఖలో మంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ నేడు తన సుముఖత్వాన్ని ప్రకటించారు.

హిందూ వారసత్వం బిలును జాయింటు సెలక్టు కమిటీ నివేదికతో సభవారు పరిశీలించాలని ప్రతిపాదిస్తూ మంత్రి శ్రీ పటాస్కర్ రాజ్యసభలో ప్రతిపాదించారు. ఈ బిలుపై చర్చ నవంబరు సమావేశాలలో జరుగుతుంది.

ప్రతి తండ్రీ, తన ఆస్తిని, అది స్వార్జితమైనా పిత్రార్జితమైనా వీలునామా వ్రాసిపోయే అవకాశాన్ని కలిగించాలని, అలాంటి అవకాశాన్ని యిచ్చినప్పుడు తన పిల్లల మంచిచెడ్డలను ఆయన గ్రహించి వారికి తగిన ఆస్తిని యిచ్చిపోగల అవకాశంవుంటుందని అంటూ సభవారు ఈ సూచనను కూడా సుహృద్భావంతో పరిశీలించాలని కోరారు.

ఈ బిల్లు ఆదిలోనే తీవ్రమైన విమర్శలకు గురిఅయినది. మంత్రిశ్రీ పటాస్కర్ ఈ బిలును ప్రతిపాదించగానే యు. పి కాంగ్రెసు సభ్యుడు శ్రీ బి కె ముఖర్జీ ఈ ప్రతిపాదన చెల్లదని, సభ్యుడు అడ్డు తగుల్తూ వచ్చినప్పటికీ వాదించారు. సెలక్టు కమిటీ రిపోర్టును గెజెట్‌లో ప్రకటించలేదని అవసరమైన దానికంటె హెచ్చు మార్పులు చేశారు కనక ప్రజాభిప్రాయం కోసం దానిని ప్రకటించాలని ఆయన సూచించారు. కాని ఈ వాదనను డిప్యూటీ చెయిర్మన్ త్రోసివేశారు

ఆ తరువాత మంత్రి శ్రీ పటాస్కర్ ప్రసంగిస్తూ ఈ బిల్లు విషయంలో త్వరపడుతున్నారని కాని పూర్తిగా పరిశీలనలు జరపలేదని కాని విమర్శించడానికి అవకాశాలు లేవని అన్నారు 1954 మే నెలలో గెజెట్ ప్రకటన చేశారని, 1954 డిశంబరులో రాజ్యసభలో ప్రతిపాదించారని, ఆ తరువాత ఈ పార్లమెంటు సభవారు కూడా సమగ్రంగా విషయంలో శ్రీ ఏర్పాటు న్యాయ చర్చించారని వివరించారు వారసత్వం విషయంలో స్త్రీపురుష భేదాన్నిబట్టి వున్న అసమానతాన్ని తొలగించాలన్న ప్రధాన సూత్రానికి ఆ చర్చలలో అందరూ అంగీకరించారని చెప్పారు. అయితే ఆ సూత్రాన్ని అమలు జరపడానికి ఏర్పాట్లు చేయడంలో రకరకాల చిక్కులు వచ్చినవని, వేరువున్న పరిస్థితులనిబట్టి సెలక్టు కమిటీవారు న్యాయమైన ఏర్పాట్లను సూచించారని అన్నారు

ఈ బిలును ఆదిలో ఉద్దేశించినప్పుడు మితాక్షర న్యాయం వర్తించే అవిభక్త కుటుంబాల ఆస్తులకు దీనిని మినహాయించాలనుకున్నారని, ఆ తరువాత జరిగిన చర్చల దృష్ట్యా, మితాక్షర న్యాయం వర్తించే కుటుంబాల ఆస్తులలో కూడా కొందరు ఆడవారసులకు తగిన వాటా యివ్వనప్పుడు, బిల్లు ప్రధాన లక్ష్యం నెరవేరదనే నిశ్చయానికి వచ్చిందని చెప్పారు. అవిభక్త హిందూ కుటుంబంలోని ఒక ఆడవారసునకు వాటా పెట్టాలన్న సూచన కూడా చేశారన్నారు.

మితాక్షర దాయ భాగ సూత్రం వర్తించే ఆస్తిలో మొగ వారసుకు వాటా వుండి, ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత చనిపోయినప్పుడు, అతని తరువాత వారసులకు అతని ఆస్తి సంక్రమించాలని జాయింటు సెలక్టు కమిటీవారు సూచించారు అయితే ఆడవారసు తగిన వాటాను పొందడానికిగాను, చనిపోయిన వానికి రాగల వాటాను ఆయన చనిపోవడానికి ముందు ఆస్తి విభజన జరిగినటు భావించి లెక్కలు కట్టాలని కూడా సూచించారు. అయితే విడిపోకుండా వున్న కుమారుల … మైనది కానటు కనిపిస్తుంది విడిపోకుండా వున్న సోదరుని కంటె, కుమార్తెకు హెచ్చు వాటా రాగలదని కొందరు సభ్యులు అభిప్రాయాన్ని ప్రకటించారు కాని విడిపోకుండా వున్న కుమారునికి నష్టం కలిగించాలన్న భావం ప్రభుత్వానికి లేదని మంత్రి పటాస్కర్ వివరించారు

"సంబంధించిన" (రిలేటెడ్) అన్న పదనిర్వచనాన్ని సవరించి. "అక్రమ సంతానం" తల్లికి మాత్రమే కాక తండ్రికి ఏ రకంగా తెలిసినప్పుడు అతనికి కూడా "రిలేటెడ్" అయినట్లుగా పరిగణించాలన్న సూచనను జాయింట్ సెలక్టు కమిటీవారు చేశారన్నారు అంతమాత్రాన యితరులకు చెందిన ఆస్తిపై ఈ అక్రమ సంతానానికి హక్కు కలుగదు, అక్రమ సంతానానికి వారసత్వం హక్కును యిచ్చివున్నప్పుడు, మొదటి భార్యకు సంతానం లేనివారు, "వివాహం చేసుకొనని భార్య" సంతానాన్ని యింటిలో వుంచుకొనడం ద్వారా, తమ సొంత సంతానమని వాదించే అవకాశం వుంటుందని. అయితే, "వివాహం కాని భార్య" మాత్రం వేరుగా వుండి పోగలదని, ఈ విధంగా ఏకపత్నీ వ్రత విధానాన్ని ధిక్కరించే అవకాశాలు కలుగగలవని అంటూ, ఈ విషయాన్ని కూడా సభవారు జాగ్రత్తగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

హిందువుల వారసత్వపద్ధతిని కొత్తగా నిర్ణయించడంలో దేశంలోని నూతన పరిస్థితులను కూడా దృష్టిలో వుంచుకొనాలని, ఏదో ఒక కచ్చితమైన నిబంధనల వల్ల ఫలితం లేదని, కనకనే "ప్రతి హిందువు, తన పిల్లల సంగతి బాగా గురించి వుంటాడు కనక, ఆస్తి విషయాలను పరిష్కరించడానికిగాను వీలునామా వ్రాసే హక్కు ను యివ్వడం మంచిది" అని అన్నారు. ఈ బిలులో యిలాంటి హక్కు యివ్వబడింది కాని అవిభక్త కుటుంబంలోని వాటాదారుకు మాత్రం యిలా వీలునామా వ్రాసే హక్కు లేదు

వారసుల జాబితాలో మరి అకగిరిని అదనంగా చేర్చారు. కుమార్తె, తల్లి, కుమార్తె ద్వారా వారసులను మాత్రమే జాబితాలో చేర్చారు.

రాష్ట్రప్రభుత్వాలు అమలు జరిపే భూసంస్కరణలకు ఈ బిల్లులు ఎంతమాత్రం అడ్డుగా రావని వ్యవసాయ భూముల విషయంలో సాంప్రదాయం దటం కంటె, ప్రభుత్వం చేయగల వ్యవసాయ సంస్కరణల చట్టాలే పూర్తిగా చెల్లగలవని అన్నారు. గత 18 సంవత్సరాలుగా హిందూ చట్ట సంస్కరణ ఆలోచనలో వున్నందున ఆలస్యం లేకుండా బిలును ఆమోదించాలని సభవారిని కోరారు.

ఆ తరువాత శ్రీమతి లక్ష్మీమీనన్ (కాంగ్రెసు-బీహార్) చర్చను ప్రారంభిస్తూ, కుమార్తెకు వాటా పెట్టడమంటేనే ఆమోదించగా భావించే రోజులు పోయి, తండ్రి ఆస్తిలో కుమారుడితోపాటు కుమార్తెకు కూడా వాటా యివ్వడాన్ని సమర్థించే రోజులు వెంటనే రావడం విజయంగా హర్షనీయమని అన్నారు ఆస్తుల పంపిణీలో అన్నా-చెల్లెండ్రకు అభిప్రాయ భేదాలు రావడం కుటుంబానికి మంచిది కాదని, భూములు ముక్కచెక్కలుగా విడిపోవడం ప్రమాదమని చెప్పేవారంతా ఆడవారి హక్కుల విషయంలో ఎలాంటి పక్షపాతాన్ని కలిగివున్నారో స్పష్టమౌతున్నదని అన్నారు ఇలాంటి త్వరితంగా బిల్లును ఆమోదించాలని కోరారు శ్రీమతి చంద్రావతి లఖన్‌పాల్ (కాంగ్రెసు-యు పి.) స్త్రీ-పురుషుల సమాన ప్రతిపత్తిని కలిగివుండే నవసమాజ వికాసానికి ఈ బిల్లు ఎంతగానో సహాయకారి కాగలదని అన్నారు. శ్రీ కె యల్ నరసింహం (కమ్యూనిస్టు-ఆంధ్ర) సోదరీమణులకు ఆస్తి హక్కులను కల్పించే ఈ బిలును త్వరితంగా శాసనం చేయాలని అంటూ జాయింటు సెలక్టు కమిటీవారు చేసిన మార్పులను సమర్థించారు.

అంతట రాజ్యసభ సమావేశాలు తేదీ నిర్ణయంలేకుండా వాయిదా పడినవి.

తూర్పు గోదావరిజిల్లా కాంగ్రెసు కార్యవర్గం

అధ్యక్షునిచే ప్రకటన

కర్నూలు, సెప్టెంబర్ 30—తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎస్ బి పి. పట్టాభిరామారావుగారు కొత్త జిల్లా కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు

శ్రీయుతులు వల్లా వెంకటరావు (ఉపాధ్యక్షుడు); ఆర్. వి. అచ్యుయ్యరావు, ఎం. వి. ఎస్ సుబ్బరాజు, (కార్యదర్శులు); ఎం. సత్యనారాయణమూర్తి. డాక్టర్ కె. వి. నరసింహారావు, కె పీరన్న, వి. దొరయ్య, ఏలేటి పద్మరాజు. ఎం. తిరుమలరావు, ఎం. పళ్ళంరాజు (ఎం. ఎల్. ఏ). ఎస్. ఆర్. వి. కృష్ణంరాజు బహదూర్ (ఎం. ఎల్. ఏ). ఎన్. రామభద్రరాజు ముప్పన్న రామారావు. పి సత్యనారాయణరాజు. రెడ్డి కామయ్య (ఎం. ఎల్. ఏ) ఎన్. ఎస్ ప్రసాదరావు, ఆర్. రామలింగరాజు (సభ్యులు). శ్రీమతి విరుకొండ వెంకటరత్నమ్మ. (ఎం. ఎల్. ఏ) బిక్కిని వెంకటరత్నం, ఎం నరసన్న, వి. లక్ష్మణస్వామి, కె లింగరాజు ఎం. వీరరాఘవరెడ్డి, తోట రామస్వామి, పి. సత్యనారాయణ రెడ్డి (ప్రత్యేకాహ్వానితులు).

డాక్టర్ పట్టాభి చిత్రపటావిష్కరణ

భీమవరం తాలూకా కాంగ్రెసు కార్యాలయంలో

భీమవరం, అక్టోబరు 1—భీమవరం తాలూకా కాంగ్రెసు కార్యాలయంలో మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య పంతులుగారి చిత్రపటాన్ని శ్రీ ప్రాంతిలి సూర్యనారాయణమూర్తి (రవీంద్ర సారస్వత సమాజం కార్యదర్శి) ఆవిష్కరించారు శ్రీ పట్టాభిగారి జీవితాన్ని గురించి ప్రతిభావ్యుత్పత్తులనుగురించి ఆయనచెప్పారు.

దేశ సేవకు ఆంధ్రుల పంపిన పంటగా శ్రీ పట్టాభి చిరకాలం వర్ధిల్లాలని ఆయన అన్నారు ఆయురారోగ్యాలు శ్రీ వారికి ప్రసాదించమని భగవంతుని కోరారు.

శ్రీ బోడూరి జోగయ్య, డాక్టర్ పాకోడేటి సత్యనారాయణ శర్మ, శ్రీ అయ్యగారి సుబ్బారాయుడుగార్లు ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీ దండు వెంకటాజాగారు (తాలూకా కాంగ్రెసు సహాయ కార్యదర్శి) శ్రీ పట్టాభిగారి చిత్ర పటాన్ని యిచ్చిన శ్రీ కపిలవోగి జగన్నాధరావు (పట్టణ కాంగ్రెస అధ్యక్షులు)గారికి, సభకు వచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలిపారు.

కుమారి కామేశ్వరి, సూర్యప్రభ (శ్రీమంజు బృందం) "జనగణమన"పాడగ్గా సభ కార్యక్రమం ముగిసింది సభికులకు చందనతాంబూలాలు, ఫలాలు యిచ్చారు.

మద్రాసు, అక్టోబర్ 1—మద్రాసు జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గం నేడు సమావేశమై రాజ్యసభలో సమాచారశాఖ మంత్రి డాక్టర్ కేస్కర్ ప్రతిపాదించిన జర్నలిస్టుల బిలును గురించి చర్చించింది. ప్రెస్‌కమిషన్ సిఫారసులలో ముఖ్యమైన ప్రతిపాదనలు బిలులో చేర్చబడనందుకు విచారాన్ని ప్రకటించింది

ప్రెస్‌కమిషన్ 14 మాసాల విచారణ జరిపి కనీస వేతనాన్ని సూచించగా, తిరిగి ఇప్పుడు కనీస వేతనాన్ని నిర్ణయించడానికి ఒక బోర్డును నియమించడానికి బిలులో ప్రతిపాదన జరగడం ఆశ్చర్యకరమని పేర్కొని ఈ సూచనను రద్దుచేసి ప్రెస్‌కమిటీ సిఫారసులను యథాతథంగా స్వీకరించాలని కోరింది.

ఇదే విధంగా "నోటీసు పీరియడ్", సెలవు, పని గంటలు మున్నగువాటి విషయమై కూడా బిలులోని క్లాజులను ప్రెస్‌కమిషన్ సిఫారసుల ప్రకారం సవరించాలని కూడా కోరింది

SQUAREWORD D-49
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Wed., October 19, for all Hand Delivery Boxes.
6 p.m. Fri., October 21, for all posted entries, which must be posted to
SQUAREWORD D-49
Express Estates, Madras-2.

Rs. 1,25,000 MUST BE WON!
First Prize Rs. 100,000 Rs. 25,000 Runners up (under four errors)

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 5/- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-), thus:—

Rs. 7/8		
Rs. 10/-	...	
Rs. 12/8	...	64
Rs. 15/-	...	80
Rs. 17/8	...	96
Rs. 20/-	...	112

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

5. Reckless drivers often A—USE careful drivers (B or M)
6. How enviable seem those who appear to have no —OES! (F or W)
7. It usually upsets sensitive children when parents —AG them in front of visitors (N or R)
9. Even sensible women sometimes attach much importance to BA—BLE (B or U)
10. Teacher might well be called slack who pays no heed to youngster who CRI—S a lot at school (B or E)
11. Modern scientific devices can COO— food much more quickly than was possible a few years ago (K or L)
14. He's often a tough character who doesn't realise when he's —ICKED (L or W)
16. When we accuse man of crime and he —IMPLY denies it, we're seldom impressed (L or S)
17. Cynics are apt to think that his falling in love merely makes a man seem —APPY (H or S)



The above Square is only for practice.

Rs. 5/- for 16 entries, and only Rs. 2-8 for every additional set of 16 entries (all sent in one cover).

Official Solution in 'Indian Express' on October 28. (Dak Editions, October 29). Prize-list in 'Sunday Standard' on November 20.

CLUES DOWN

1. With so much unemployment today —IRING workers is seldom a task looked forward to (F or H)
2. It's apt to put designing woman on her mettle when she sees that man she's after doesn't —ARE to propose (C or D)
3. When runner has extended himself unduly before nearing end of race, it's usually very difficult for him to RE—AIN lead (G or T)
4. The more jealous we are the more likely rival's success is to make us —OIL (B or T)
8. Sometimes, you would scarcely believe from the way a woman speaks of a man that she ADORE—him! (D or S)
10. Considerate youngsters usually try to make allowance for the faults of cheerful CHUM— (P or S)
12. Unscrupulous business men often find it hard to understand what makes others FAI— in business (L or R)
13. Fond parents usually get very worried when it seems their child is developing LI—P (M or S)
15. We seldom welcome appeal for help that makes us DI— into our pockets! (G or P)

.... CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-49 .... CUT HERE ....

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As 8	As 8	As 8	As 8	As 8	FREE ENTRIES										
B or M	5																																
F or W	6																																
N or R	7																																
B or U	9																																
B or E	10																																
K or L	11																																
L or W	14																																
L or S	16																																
H or S	17																																
F or H	1																																
C or D	2																																
G or T	3																																
B or T	4																																
D or S	8																																
P or S	10																																
L or R	12																																
M or S	13																																
G or P	15																																

D-49 CLUES ACROSS CLUES DOWN

D-49 In entering this Compe... to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos
Demand Draft Nos

Surname in ink and Block Letters Mr. Mrs Miss. .... INITIALS .... VALUE — Rs .... As ....

ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE



(బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

కావలెను

సేవన్ మాస్టరుగాను, హెల్త్‌గ్రాఫీను గాను పనిచేసే నిమిత్తం శిక్షణ పొందడానికి వెంటనే 66 మంది అభ్యర్థులు కావలెను వాలుగు అణాల స్టాంపుతో వ్రాయండి సెలక్షన్ కమిటీ, హెల్త్‌గ్రాఫ్ (టెయిలరింగు కాలేజీ పిఠాపురం, తూ. గో. జిల్లా.

టెండర్లు

1955-56 అర్థ సంవత్సరానికి ఆంధ్ర స్టేటులోని ప్రభుత్వ వైద్యసంస్థలకు అబ్సార్బెంటు కాటన్ ఊలు సప్లయిచేసే నిమిత్తం టెండర్లు.

ఆంధ్ర స్టేటులోని ప్రభుత్వ వైద్యసంస్థలకు 1-10-1955 నుంచి 31-3-1956 వరకు అబ్సార్బెంటు కాటన్‌ఊలు సప్లయి చేసే నిమిత్తం సీలువేసిన టెండర్లు, 20-10-55 గురువారము సా॥ 5 గంటల వరకు ఆంధ్ర స్టేట్, మెడికల్ సర్వీసెస్ డైరెక్టరుగారిచే తీసుకోబడును.

2 టెండరు షరతుల కాపీలు, దరఖాస్తు మీద మద్రాసు-31, నం. 10, నర్సింగురోడ్డు నందున్న మెడికల్ సర్వీసెస్ డైరెక్టరుగారి ఆఫీసునుండి పొందవచ్చును.

నోటు: 1-4-55 తేదీగాని దరిమిలా గాని పొందబడి, తహశీలుదారుచే సంతకం చేయబడినట్టి గాని, లేదా ఒక గెజెటెడ్ ఆఫీసరుచేత ఆ సెను చేయబడినట్టి గాని సాల్వెన్సీ సర్టిఫికెట్టును టెండరుతో జతపరచి పంపవలెను.

కే. ఎన్. రావు,
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్,
(ఆంధ్ర స్టేట్). (మద్రాసు).



చాలాకాలమువచ్చును

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవాడు ఆరోజా కారోజా మృత్యువుకు అన్నన్న మన్నుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెరలేకుండ గాని మూత్రం, బరువు పెరగటము, దురద మొదలైనవి పినస్ ఛారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యు ముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తేలిక యిస్తుంది. దీనికి పత్యంలేదు ఇన్‌జెక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు.

ప్యాకింగు, పోస్టేజి ఉచితము.

పినస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా

యువజనులలో క్రమశిక్షణ రాహిత్యం-నెహ్రూ హృదయావేదన

(1 వ పేజీ తరువాయి)

వ్యాపించింది. నడుంవొంగిపోయిన వీరులు ధైర్యంతో నడుం తక్కబరుచుకుని నిలబడినారు. వారి కండ్లలో నూతన తేజస్సు ప్రకాశించింది. వారిలో నవశక్తి పొంగి పొరలింది. ఆ మార్పు మాకు ఆశ్చర్యం కలిగించిన అపూర్వ విషయం. మొదటి సత్యాగ్రహోద్యమంనాటి విషయాలు, జయాపజయాలు, కష్టసుఖాలు ఇప్పటికీ నాకు జ్ఞాపకమున్నాయి. ఆ వాతావరణానికి మేము అలవాటు పడిపోయాము. అప్పటి సంగతులు, ఆ ఉత్సాహ పూరిత వాతావరణంగురించి చెప్పలేను. ఎలా చెప్పగలం? ఆ రోజుల్లో వేలాదిగా జెయిళ్ళకు వెళ్ళాం.

"1921 లో మేము జెయిల్లో వుండగా, సత్యాగ్రహం ఆపివేశారని ఆకస్మాత్తుగా విన్నాం. ఎందుకు? చౌరీచౌరాలో ఎవరో అవివేకులు పోలీసులపై దాడిచేసి, వారి కుటీరానను కాల్చివేశారంట. ఇదీ కారణం. ఏమైనా ఐదారుగురు పోలీసులు కాల్చివేయబడారు. ఇది తప్పేకాదా? కాని జెయిల్లోవున్న మాకు గాంధీజీపై కోపం వచ్చిందీ-ఏమి టిది? ఒక మహా సామ్రాజ్యానికి ప్రతికూలంగా నడుపుతున్న స్వాతంత్ర్యోద్యమాన్ని అకస్మాత్తుగా, ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో అవివేకులు కొందరు చేసిన దుష్కృత్యానికై ఆపివేయడమేనా? గాంధీజీ చర్య మాకు అరంకాలేదు. కాని ఆయన ఇలా దౌర్జన్యచర్యలు జరిగితే ఉద్యమం నడపడవి కచ్చితంగా చెప్పారు. అయితే 36-కోట మందిలో ఎవరో ఒకరు చెడ్డపనులు చేస్తూనే వుంటారు. ప్రతిఘటలు కూడా చిక్కులు కలిగిస్తారు. వీటికంతా ఉద్యమాన్ని ఆపివేస్తే మనం ఎప్పుడు విజయం పొందగలం?— అని మాకు కోపం వచ్చింది. లక్నో జెయిల్లో వున్న మాకు, దేశంలో ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమట వున్న జెయిళ్ళలో వున్న వేలాది సత్యాగ్రహులకు కోపం వచ్చింది. గాంధీజీ సత్యాగ్రహం ఆపివేయడం సరైందని తర్వాత మాకు అర్థమైంది లెండి. నిజానికి అదే సరైన పద్ధతి అని నమ్మకం కూడా కలిగిందిలెండి.

"గాంధీజీ మాకంటే చాలా వివేకవంతుడు. ఆయన తన అనుయాయులకు ఎప్పుడూ తగిన శిక్షణయిస్తూ, తప్పులను ఎప్పటికప్పుడు గుర్తించి సవరించుకుని, సవ్యమైనదారిని నడిపించిన మహాసేనాని. ఆయన ఉద్యమాన్ని ఆపివేశారు. ఎందుకు? ఎవరో కొందరు దౌర్జన్యచర్యలు జరిపారని కాదు. ఇండియా దౌర్జన్యచర్యలవైపు మొగ్గిందని, క్రమశిక్షణ తప్పిందని. తను చెప్పిన పద్ధతిలో ప్రజలు తగినంత శిక్షణ పొందలేదని గ్రహించారు. అలా జరిగితే వినాశం తప్పదని ఆయనకు తెలుసు. మనం నడిపేయుద్ధం అహింసాత్మకంగానో, హింసాత్మకంగానో వుండాలిగాని, రెండిటి మిశ్రమంగా వుండ [illegible] చిక్కేదురు. ఇదే గాంధీజీ మనకు చెప్పదలచింది. ఈవిధంగా ఆయన అప్పుడప్పుడు ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులలో ఆపారు. ఏదో లోపం ఎక్కడో జరుగుతున్నది, క్రమశిక్షణ భగ్నమైపోతున్నదీ-అనిఆయన భావించినప్పుడల్లా ఉద్యమాన్ని ఆపడానికి అదే కారణమయ్యేది. మేము ఆపేవారం, ఈ విధంగా క్రమంగా క్రమశిక్షణ అలవడింది.

సాహసకార్యం

"ఆ తరువాత కొంత కాలానికి, అంటే పాతిక సంవత్సరాల కిందట, ఆయన ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించి నప్పుడు, తగు సమయం వచ్చింది. "అలా వెళ్ళి ఉప్పు తయారుచేయండి" అని ఆయన చెప్పడం మనకు విచిత్రంగా తోచింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలుచేసే పద్ధతి యిదేనా అని మనము భావిస్తూ వుండేవారము; పతాకాలు పట్టుకొనడం, నినాదాలు చేయడం వంటి సాహసోపేతమైన చర్యలు కావాలని కోరుతూ వుండేవారము కాని ఆయన చెప్పే విషయాలు మా ఉత్సాహాన్ని తగ్గించేవి కాని క్రమశిక్షణను కలిగి వుండేవారము మేము కూడా క్రమశిక్షణతో కొంత ఉప్పును తయారుచేశాము. కాని హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. గాంధీజీ దండీయాత్రకు బయలుదేరారు, దేశం యావత్తు ఆయనను అనుసరించింది. ఇండియాలోని వారందరూ ఉప్పును తయారుచేయడం ప్రారంభించారు. ఎంతో క్రమశిక్షణతో నడిచిన ఆ ఉద్యమం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఉప్పును తయారుచేయడమనే చిన్నపని, మహాబ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదుల కంటా కుదిపింది. అదీ మన మహానాయకుడు అనుసరించిన పద్ధతి ఈ విధంగా ఒకప్పుడు ముందుకుపోతూ, మరొకప్పుడు వెనకకు వస్తూ, ఏ సంవత్సరానికా సంవత్సరం గుణపాఠాలను చేర్చుకుంటూ మన ముందుకు పోయాము. ఇక్కడ మనమూ అంటే ఎవ్వరో కొద్దిమందిమాత్రమే కాదు. ఆయన కింద సుశిక్షితులైన కోట్లకొలది ప్రజలన్న భావంలో చెబుతున్నాను.

"మీకు గుర్తుండి వుంటుందనుకుంటాను నలభయ్యో సంవత్సరారంభంలో, గాంధీజీ హఠాత్తుగా, దేశం మొత్తంమీద ఒకే ఒక వ్యక్తి సత్యాగ్రహం చేయగలడని ప్రకటించారు. అందుకు ఆచార్య భావేను ఎన్నికచేశారు. అప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. ఒకవైపు ఘోరమైన ప్రపంచయుద్ధం జరుగుతూవుండగా ఇండియాలో ఒక వ్యక్తి శాంతియుతంగా సత్యాగ్రహం చేయడమేమిటి అన్నారు. దీనివల్ల వచ్చేదేమిటని కూడా ప్రశ్నించారు. చివరకు వినోబా భావే సత్యాగ్రహం చేశారు. ఆ తర్వాత సత్యాగ్రహం చేసే గౌరవం నాకు దక్కింది చివరకు ఈ సత్యాగ్రహజ్వాల దేశమంతటా వ్యాపించింది."

"ఈ సత్యాగ్రహ పద్ధతి అతి విచిత్రమైనది అయినప్పటికి దానికి కూడా క్రమశిక్షణవుంది ఆదే దానిలో ప్రధానాంశం. క్రమశిక్షణ లేనిదే మనం పనిచేయ లేము. సైన్యాలు వున్నా లేకపోయినా క్రమశిక్షణ అనేది అత్యవసరంగా దేశానికి కావాలి. ఇదంతా మీకు పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ కాదు కాని, నా ప్రాంతంలోని వారిలో, ముఖ్యంగా విద్యార్థి లోకంలో క్రమశిక్షణ అనేది ఎంతమాత్రం లేకుండా వున్నది. కేవలం రాజకీయమైన ప్రవర్తనలోమాత్రమే కాక, సర్వంగా ప్రవర్తించడంలో కూడా [illegible] స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన దేమిటో వారు తెలుసుకొనరు. అందుకు సంబంధించిన అనుభవం కూడా వారిలో లోపించింది. నినాదాల వల్లను, హర్తాళ్ చేయడం వల్లను మనకు స్వాతంత్ర్యం వచ్చిందని వారు భావిస్తూ వుంటారు. అలా అయితే వారు చాలా పొరపాటు చేస్తున్నారు. వారిలో క్రమశిక్షణ లోపించడాన్ని చూచినప్పుడు, మన మెక్కడికి పోతున్నామనే భావం నాకు అప్పుడప్పుడూ కలుగుతుంది."

సక్రమ ప్రవర్తన

"నామటుకు నేను సత్ప్రవర్తనగావుండే వ్యక్తిని కాను. ఇప్పుడు చెప్పడంలో ప్రయోజనం లేనప్పటికీ, చాలమంది చెబుతూ వుంటారు, నేను ఉద్రేకినని; త్వరపడి అదీ యిదీ చేస్తూ వుంటానని. వాస్తవానికి యివి నాలో వున్న లోపాలు అన్నమాట నిజమే. అలాంటి పాలు వుండడం మంచిది కాదు కూడా. ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే, యువకునిలో వుండే ఉత్సాహాన్ని నేనూ అర్థం చేసుకొనగలనని చూపడానికి మాత్రమే: రెచ్చగొట్టినప్పుడు యువకులు తప్పుడు దురుసుగా ప్రవర్తిస్తారు, ఆమాటకువస్తే ఎవ్వరైనా అలాగే చేస్తారు. మనం దేవతలం కాదుగా ఏ పనీ చేయకుండా, చివరకు ఏమీ చేయకుండా వుండే యువకునికంటె ఏదో ఒక చెడుపని నైనా చేసే యువకునిలో వుండే ఉత్సాహాన్ని నేను ఆహ్వానిస్తాను మనది యువకులైన, శక్తివంతమైన జాతి కావాలి. కేవలం సత్ప్రవర్తనగా వుండే ప్రజలవల్ల ప్రయోజనం ఎంతమాత్రం లేదు."

"క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం, తప్పుడు పనులు చేయడంవల్ల నాకు ఆందోళన కలగడంలేదు. కాగా, క్రమశిక్షణ లేని వాతావరణం, క్రమశిక్షణారాహిత్యం, తద్వారా దేశానికే మేలు చేస్తున్నామనేభావం మాత్రమే నాకు ఆందోళన కలిగిస్తున్నది. తరుచుగా నేనూ దురుసుగా ప్రవర్తిస్తాను. కాని వెంటనే తప్పును గుర్తించి, విచారపడుతూ వుంటాను నన్ను నేను సరిదిద్దుకొనడానికి, నన్ను నేను అదుపులో వుంచుకొనడానికి కూడా ప్రయత్నిస్తాను. గొప్పకు చెప్పుకొనాలని కాదు కాని, నాలోవున్న ఒక సుగుణం కూడా యిదే. ఒక అంతస్తు నుంచి నేను దిగజారినప్పుడు నా తప్పును నేను అంగీకరిస్తాను. దానిని గుర్తిస్తాను సాధ్యమైనంత వరకు దక్కబడడానికి శక్తికొలది ప్రయత్నిస్తాను. అలా మంచి పని ఏదో, చెడ్డపని ఏదో అన్న గుర్తింపు లేకపోవడమే మహాప్రమాదం. అలాంటిది లేకపోవడ అపరిణత బుద్ధికి తార్కాణం కాగలదు. ఎంతగానో పరిణతి చెందిన మనజాతి యింత అపరిణత ధోరణిలో ఎందుకు ప్రవర్తించాలి? అదే నన్ను ఆందోళన పరుస్తూవుంది. మీరు తప్పుగా ప్రవర్తించినా అంగీకరించగలనుకాని అసభ్య ప్రవర్తనను మాత్రం సహించను ఈ నాడు అసభ్యత అసభ్య ప్రవర్తన అనేదే దేశం అంతటా వ్యాపించి వుంది. అసభ్యత అనేది క్షమించరానిది. చివరకు హత్య చేయడాన్ని అయినా క్షమించ వచ్చునేమో కాని అసభ్యతను మాత్రం క్షమించడానికి వీలు లేదు. ఏదో ఒక ఉద్రేకంలో హత్యచేయడం జరుగుతుంది. దానికి ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తాడు. చివరకు ఉరిశిక్షకు కూడా గురికాగలడు. కాని అసభ్యతకు క్షమాభిక్ష అనేదే లేదు. అసభ్య ప్రవర్తన, క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడం అనేది ఘోరమైన తప్పిదం కాగలదు"

"ఇంతకీ ఉత్తరాదిని, నా సొంత రాష్ట్రంలోను, నా పొరుగు రాష్ట్రంలోను జరుగుతున్న దేమిటి? ప్రాయస్సు మీరినందున, యువకులను నేను అర్థం చేసుకొనే స్థితిలో లేకపోవచ్చును. ఒక తరంవారు మరొకతరంవారిని అర్థం చేసుకొనలేక పోవడమనేది సహజమే: త్వరితగతిని మార్పు చెందుతూవుండే ప్రపంచంలో, ఈ భేదం మరింత హెచ్చుగా వుంటుంది కూడా. అయితే, ఇందులో ఒక విషయానికి సంబంధించిన అభిప్రాయాలను కలిగివుండడమనేదేమీ లేదు. అభిప్రాయాలలో విభేదాలు వుండవచ్చు. మార్పులు కూడా రావచ్చు. నేను చెప్పదలచినది దాని విగురించి కాదు: అంతకంటె ముఖ్యమైన శీలనపదను గురించి నేను చెప్పదలచాను మీరు చెప్పేదానికి, లేదా వినాదాలు చేస్తున్న దానికి ప్రాధాన్యత తక్కువగా వుంటుంది. మీరుచేసి చూపే కార్యాలకు విలువ హెచ్చుగా వుంటుంది, అంతకంటె మించిన విషయం, మనం ఎవరం? ఎలాంటి వారం? అదే చివరకు కావాలి. కేవలం వినాదాలుచేస్తూ వుండడంలో అర్థంలేదు. చాలామంది చాలా పెద్దవిషయాలను గురించి ఆందోళన చెందుతూ వుంటారు. నేనుమాత్రం ఈ విషయాన్ని గురించే ఆందోళన చెందుతూ వున్నందున కాస్త వివరంగాను, నిర్మొహమాటంగాను చెబుతున్నాను. ఇండియాలో ప్రధానమైన విషయం ఇండియా ప్రజలు మాత్రమేనని నేను భావిస్తూ వుంటాను. ప్రజలు సరైన మార్గంలో వుంటే దేశంకూడా సరైనమార్గంలోనే వుంటుంది మిగిలిన ఫలితాలన్నీ దానివెంటే రాగలవు సక్రమ పంథాను విడినాడినప్పుడు, మనం చేస్తున్న ఘనకార్యాలకు ఎలాంటి విలువ వుండదు కూడా.''

శాంతి దూత

"ఆవడి కాంగ్రెసు గురించి ఇంతకుముందు ప్రసంగించాను. కాంగ్రెస్ మహాసభ విస్మృతి సంఘటనలు చూచినట్లయితే ఆ మహాసభ కాంగ్రెస్‌చరిత్రనేకాక, భారతజాతి చరిత్రగతిని మార్చివేసిన విషయం రూఢి అవుతుంది. కొన్ని మార్గాలను అది సూచించింది.

మన మొక కొత్త అధ్యక్షుని ఎన్నుకొన్నాము. కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన తన శక్తిసామర్థ్యాలను నిరూపించాడు. ఆవడి కాంగ్రెసు సిద్ధాంతాలు ఇండియాలోని మారుమూల గ్రామాలకు సయితం వ్యాపించినవి.

ఈ పది నెలలలో నేను విదేశాలలో ఎక్కువగా పర్యటించాను. యూరప్‌లోను, ఆసియా రాజ్యాలలోను చాలా సంఘటనలు జరిగినవి.

యూరోపియన్ రాజ్యాలలోను, మరి కొన్ని దేశాలలోను అత్యంత ఆదరాభిమానాలతో నాకు స్వాగతమిచ్చారు. నాకు వ్యక్తిగతంగాకాక మొత్తం భారతదేశానికే ఈ గౌరవం జరిగినట్లు భావిస్తున్నాను.

విదేశాలలో ఇండియాకు ఎంత గౌరవం కలదో చూడ కలిగాను. ఇంత గౌరవం ఎందుకు వచ్చిందని నాలో నేనే ఆశ్చర్యపడ్డాను.

ఇండియా అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నదని సమస్త ప్రపంచం భావిస్తున్నది. ప్రథమ పంచవర్ష ప్రణాళికలోనే మనమెంతో సాధించినామని, క్లిష్ట సమస్యలను పరిష్కరించగలిగామని, ఇంతకంటె క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతామని, మన శక్తి సంపదలను సన్మార్గాలలో పెట్టి అసలు శక్తిని క్రమంగా పెంచుకొంటున్నామని ప్రపంచం భావిస్తున్నది. మనం గౌరవింపబడడానికి ఇది ఒక కారణం.

మన విదేశాంగ విధానాల గురించి చాలా కాలం అనుమానించారు. కొన్ని సందర్భాలలో ఒకరితో చేరలేదని మనపై అభాండాలు వేశారు కూడా. కాని ఇప్పుడు మనం చిత్తశుద్ధి కలవారమని, నిజాయితీ కలవారమని, శాంతి స్థాపనకోసం హృదయ పూర్వకంగా కృషి చేస్తున్నామని, మన విధానం ప్రపంచంలో శాంతి స్థాపనకు దోహదమిస్తున్నదని ప్రపంచం గుర్తించడం మనలను అది గౌరవించడానికి రెండవ కారణం.

ప్రతిదేశపు ప్రజలు శాంతిని కాంక్షిస్తున్నారని నేను గట్టిగా చెప్పగలను. వారు యుద్ధం వల్ల చూచారు. మీరూ నేనూ శాంతివిలువను గ్రహించినందు వల్లనే శాంతిని కాంక్షిస్తున్నాము. కాని మనకు రణరంగంలో అనుభవం లేదు.

యూరప్ ప్రజలు, తూర్పు ఆసియాలోని చాలా మంది ప్రజలు ఘోర యుద్ధాల నుంచి బైటపడ్డారు. యూరప్‌లో ప్రతికుటుంబం యుద్ధంవల్ల దెబ్బతిన్నది మున్ముందు యుద్ధంవస్తే ఇంతకంటె దారుణమైన కష్టనష్టాలు సంభవించగలవని వారు గ్రహించారు ఇండియా శాంతికోసం పాటుపడుతున్నదని వారికి తెలిసినందువల్ల భారత దేశ ప్రతినిధి అయిన నేను వారికి శాంతి దూతగా కన్పించాను. ఏ దేశం వెళ్ళినా-అది కమ్యూనిస్టు దేశ మయ్యేది. కమ్యూనిస్టేతర దేశమయ్యేది-ప్రజలు నన్ను శాంతిమూర్తిగా ఆహ్వానించారు. (పత్రికలు హర్షనినాదాలు చేశారు) ఇది నాకు వ్యక్తిగతంగా జరిగిన గౌరవం కాదు, ఇండియాకు జరిగినటిదే.

మన కిప్పుడు ప్రపంచంలో ఇంతటి కీర్తి గౌరవాలు వున్నవి. వీటిని పరిరక్షించుకొనడం కూడా చాలా కష్టమైనపని. స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకొనడంకూడా కష్టమే. స్వాతంత్ర్యమంటే సాధించి విస్మరించేటటువంటి సులభమయిన విషయంకాదు. జాతీయంగాగాని, అంతర్జాతీయంగాగాని మీరు స్వాతంత్ర్యం కావాలంటే మీరు అనుక్షణం అప్రమత్తులై వుండాలి. లేకపోతే స్వాతంత్ర్యం చేజారిపోవచ్చు స్వాతంత్ర్యంతో పాటు బాధ్యతలు, విధులు వస్తవి. వీటిని విస్మరిస్తే మీ స్వాతంత్ర్యము హక్కుకూడా పోతుంది. మీరు ఒక హక్కు కోరితే తగు బాధ్యతలు, విధులు నిర్వహించడానికి కూడా సంసిద్ధులై వుండాలి. మీరు మన దేశం పటిష్టమూ, సౌభాగ్యవంతమూ కావాలని కోరుకుంటే అందుకు కష్టించి పని చేయాలి. తీర్మానాల ద్వారా, చట్టాల వల్లనూ ఇది సాధ్యం కాదు. కోటానుకోట్ల ప్రజల దీర్ఘశ్రమవల్లనే దేశం మహత్తర రాజ్యంగా రూపొందుతుంది.

మనకు ప్రపంచంలోగల మహాకీర్తి మనపై అనేక బాధ్యతలను కూడా విధించింది. మనం వీటిని నిర్వహించాలి. నేను గాని మరొకరు గాని ఉపన్యాసాలివ్వడంవల్ల, వినాదాలు చెయ్యడంవల్ల వీటిని నిర్వహించినట్లు కాదు. అనుదినం అహరహం కృషిచేసి భారత ప్రజ అకుంఠిత దీక్షను నిరూపించాలి.

బ్రిటిష్‌వారు మనలను గురించి విమర్శించింది నిజమేనా?

"ఈ భారతీయులు బాతాఖానీ చెబుతారు. చిన్న పనైనా చెయ్యలేరు. పైగా తగవులాడుకొంటారు." అని బ్రిటిష్‌వారు మనపై ఆరోపించారు. ఇది ఎంత నిరాధారమైనదో, భారతీయులు ఎంతటి శక్తిమంతులో మనం ప్రపంచానికి నిరూపించి వున్నాము కాని. నేను విదేశ పర్యటన ముగించుకొని వచ్చి చూచినదేమిటి?

ఈ విధమైన అసభ్యత, అవిధేయత కొనసాగితే ఏమి జరుగుతుందో గ్రహించారా? ఇవి కొనసాగవనేనా విశ్వాసాభిప్రాయం. ఒకవేళ కొనసాగితే ఇండియాకు ఎంతటి ప్రమాదం సంభవించగలదు? సుశిక్షితులు లేని, ప్రవీణులులేని అడవిదేశంలా ఇండియా తయారౌతుంది. ఇటువంటి దేశం ఎన్నడూ పురోగమించలేదు.

మన ఫ్యాక్టరీలకు, ఇతర సంస్థలకు ప్రవీణులు చాలా అవసరమై వున్నారు. చాలా మంది తమ కాలాన్ని వృథాచెయ్యడం చూస్తూ వుంటే మరికొన్ని సంవత్సరాలకు వారి గతి ఏమి కాగలదని విచారిస్తున్నాను. ప్రతిఒక్కరు తమ కాలాన్ని వృథాచేస్తే అసమర్థులుగా తయారౌతారు. విద్య లక్ష్యం అదికాదు.

ఇండియాలో విద్యా ప్రమాణం తగ్గిపోతున్నందుకు నేను మిక్కిలి ఆందోళన చెందుతున్నాను. యువకులు బి. ఏ; ఎమ్. ఏ డిగ్రీలు సంపాదిస్తారు, కాని తరచు వారికి ప్రపంచ జ్ఞానం బొత్తిగా వుండడంలేదు. వారు దేశానికి ఏ విధంగా పనికివస్తారు. నేను వారిని ఉపయోగించుకోలేను. విద్యాప్రమాణం తగ్గిపోతున్నందుకు ఆందోళన పడుతున్నామని ప్రొఫెసర్లు నాతో అంటూ వుంటారు.

భాష విషయంలో ఏర్పడిన అగమ్యగోచర పరిస్థితి విద్యా ప్రమాణం తగ్గడానికి ఒక కారణమని అంటున్నారు. ఏ భాష అభ్యసించవలెనో ఎవ్వరికీ తెలియకుండా వున్నది.

మన రాజ్యాంగంబట్టి, ఇతర నిర్ణయాలు బట్టి 12 లేక 13 భాషలను గుర్తించవలెనని వీటిని జాతీయ భాషలుగా వ్యవహరించవలెనని ఉద్దేశించబడింది. వీటిలో గొప్పభాష అయిన తమిళంకూడా వుంది.

మొదట ఇండియా ప్రభుత్వ భాష హిందీ కావాలనికూడా చెప్పివున్నాము. అందువల్ల హిందీ, తెలుగు కంటె, ఇతర భాషలకంటె జాతీయమయినది కాదు. ఉన్న జాతీయ భాషలలో హిందీ అనేక కారణాలవల్ల యావద్భారత కార్యకలాపాలకోసం ప్రభుత్వ భాషగా మాత్రం వుంటుంది. తమిళ భాషాభివృద్ధికి హిందీ భాషాభివృద్ధికి సంఘర్షణ లేదు.''

ప్రభుత్వ వ్యవహారాలకు సామాన్యభాష ఒకటి విధిగా అవసరమనీ, ఈ భాషగా హిందీ యెంచుకోబడిందనీ పండిట్ నెహ్రూ తెలియపరచారు. హిందీని ఎవ్వరిపైనా బలవంతంగా రుద్దేదిలేదని హామీ ఇచ్చారు.

విదేశభాషలు అభ్యసించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ పండిట్ నెహ్రూ యిలా అన్నారు:

"విదేశభాష లన్నింటివల్ల అశ్రద్ధ వహించడం భారత దేశ పురోభివృద్ధికి పెద్దఅవరోధం కాగలదు. ఏదో ఒక విదేశభాషను మనం అభ్యసించడం అత్యవసరం. ఒక విదేశ భాషను స్కూళ్ళలోను, యూనివర్శిటీలలోను నిర్బంధంగా బోధించవలెనని కూడా నేను భావిస్తున్నాను అయితే, ఏ విదేశ భాషను అభ్యసించాలన్న విషయం ప్రజల నిర్ణయానికే వదలివేస్తున్నాను అయితే, మనకు అన్ని విదేశభాషలలోకి ఇంగ్లీషు సులభమైనదని మాత్రం చెప్పదలచాను. జర్మను, రష్యను, చైనీస్, ఫ్రెంచి భాషలకంటె అది సులభమైనది.

అంతర్జాతీయ రంగంలో మనం ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నందున యువజనులు రష్యను, తదితర భాషలు అభ్యసించగలరని ఆశిస్తున్నాను. ఈ భాషలన్నీ నేర్చుకొన్నవారు ఇండియాకు అవసరమై వున్నారు విదేశాంగ శాఖలో పనిచేయడానికి వందలవేల సంఖ్యలో వీరు అవసరమై వున్నారు వీరికి శిక్షణ నివ్వవలెనని కూడా మేము అనుకొంటున్నాము.

అంగ్లభాష తెలియనిదే విజ్ఞాన శాస్త్రాలను అభ్యసించలేరు. కొన్ని పాఠ్య గ్రంథాలను దేశభాషలలోకి అనువదించినంత మాత్రాన వైజ్ఞానిక విషయాలను కనుగొనలేము మనకు తెలిసిన ఇంగ్లీషునైనా మరచిపోవడం అవివేకం కాగలదు. ఆంగ్లం ప్రపంచ భాషలలో అతి ముఖ్యమైన దేశాలకు ఎక్కువ ప్రచారం కలది కూడా కొన్ని విధాలుగా ఆంగ్లం అతి ముఖ్యమైన భాష అందువల్ల ఇంగ్లీషును స్వల్పంగా కాక తగినంతగా నేర్చుకొనడం అత్యంతావశ్యకం.

ఈ నాటికీ ఆంగ్ల శాస్త్రవేత్త కనీసం జర్మను, ఫ్రెంచి భాషలు తెలుసుకొనవిదే ప్రయోజనంలేదు. ఈ భాషలను ఆయన విధిగా అభ్యసించవలసి వుంటుంది. రష్యన్ భాషకూడా అభ్యసించేకాలం వచ్చింది. మనమూ అభివృద్ధి చెందాలంటే అందుకు తగిన హంగులు సమకూర్చుకొనడం అవసరం."

చరిత్ర పాఠం

"ఒకప్పుడు మన జాతికి కొన్ని వందల ఏళ్ళ తరబడి ప్రపంచంలోని ఇతర జాతులతో సంబంధాలు లేవు భౌగోళిక పరిస్థితులే అందుకు ముఖ్య కారణం. ఉత్తరానమో అత్యున్నతమైన హిమాలయ పర్వతాలున్నాయి మిగతా మూడు వైపుల సముద్రం. అయితే, భౌగోళిక పరిస్థితులు ఇంత ప్రతికూలమైన వైనప్పటికీ భారతీయులు సుమారు 1500 లేదా 2000 ఏళ్ళక్రితమే విదేశాలతో సంబంధాలను నెలకొల్పుకొనగల్గారు. ముఖ్యంగా దక్షిణభారతంనుంచి దక్షిణ సముద్రాలన్నిటిపై వలసరాజ్యాలకోసం పెక్కుసారు దండయాత్రలు జరిగినవి, ఈ చరిత్రను మీరెరుగుదురు. ఆగ్నేయ ఆసియా దేశాలలో భారతీయకళలు, మతం సంస్కృతి వ్యాప్తి పొందాయి, విదేశాలకు వెళ్ళడానికి అప్పుడు భారతీయులు భయపడలేదు. అప్పుడు భారతీయులు మాటలలోనే కాక చేతలలో కూడా తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. హిమాలయాలను దాటి గోబీ ఎడారులలో ప్రవేశించారు. పశ్చిమ ఆసియా దేశాలకు కూడా వెళ్ళారు. మన జాతి గొప్ప వీరజాతిగా ప్రఖ్యాతి నొందిన రోజులవి. తర్వాత హీనదశ ప్రారంభమైంది. మనకు ఇతర దేశాలతో క్రమక్రమంగా సంబంధాలు లేకుండా పోయినవి. మన జాతికి ఇతర ప్రపంచమే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇతర దేశాలతో సంబంధాలు లేకుండానే స్వయంపోషకంగా వుండగలమని అప్పుడు భారతీయులు భావించారు. సంఘంలో నేమో పెక్కు కులాలు ఏర్పడినవి. ఈ విషయాలన్నీ తెలుసుకుని మన జాతి బానిసజాతి ఎలా అయిందో అని మీరు ఆశ్చర్యపడవచ్చు. కాని, మనజాతి బానిస జాతిగా కాకపూర్వమే ఇండియాలోని మహత్తర శక్తులన్నీ పనిచెయ్యకుండా నిలిచిపోయాయి. సాహిత్యంలోనైతేనేమి కళలోనైతేనేమి, శిల్పంలోనైతేనేమి ఈ పతనావస్థను మీరు విస్పష్టంగా చూడవచ్చు. ఇతర దేశాలతో సంబంధాలను తెంచుకొని మన వ్యవహారాలన్నిటినీ దేశంలో వలనే పరిమితం చేసుకున్న కొద్దీ మనం మరింతగా పతనమైనాము. గత చరిత్ర మనకు నేర్పగల గుణపాఠాన్ని చదువుకోడానికే వీ విషయాలను మీకు చెబుతున్నాను. ఇతర దేశాలు పొందిన అనుభవాలేమిటో కూడా మనం పరిశీలించాలి. మనం స్వతంత్రులమైనాము. ప్రపంచమంతా నానాటికీ సన్నిహితమౌతున్న సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య భౌగోళికంగా, ప్రకృతి సిద్ధంగాగల అడ్డంకులన్నీ తొలగిపోయి, ఏక ప్రపంచంగా రూపొందుతున్న సమయంలో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది చంద్రమండలానికో మరిం కెక్కడికో వెళ్ళడాన్ని గురించి ప్రజలు తలపోస్తున్నారు.

అయితే, నేనిప్పుడు భూమండలంలోని సమస్యలకే ఎక్కువ ప్రాధాన్య మిస్తున్నాను ప్రపంచంలోని వివిధదేశాలమధ్య భౌతికమైన ఆటంకాలన్నీ తొలగిపోయిన ప్రస్తుత సమయంలో మన వ్యవహారాలన్నిటిని మన దేశానికి మాత్రమే పరిమితం చేసుకొని "నన్నంటుకోకు" అన్న దృక్పథాన్ని మనం తిరిగి వహించడం అత్యంత ప్రమాదకరమైన విషయం కాగలదు. పూర్వం మనజాతి అటువంటి ప్రమాదకరమైన దోవను తొక్కింది. అందుచేతనే ఇప్పుడు హెచ్చరించవలసి వచ్చింది. మనం స్వతంత్రమైన జాతి దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. విశాలమైన ప్రపంచంలో ఆధునిక పరిణామాలకు అనుగుణమైన దృక్పథం మనకు అత్యంతావశ్యకం.

ఇండియాలో సమైక్యతను, అభ్యుదయాన్ని కాంక్షించే బలమైనవర్గాలుగలవు. ఆ వర్గాలు మనకు శ్రేయస్సునే సమకూర్చగలవు. అయితే, ఇండియాలోనే విచ్ఛిన్నకరమైన అభ్యుదయ నిరోధకమైన శక్తులు కూడా కొన్ని గలవనే నేను భావిస్తున్నాను. మనలో కొందరు ఆశక్తులను ఉపేక్షిస్తున్నారు.

దేశంలోని విధ్వంసకరమైన శక్తులను నిర్మూలించడానికి అకస్మాత్తుగా అప్పుడప్పుడు తీసుకొనే చర్యలు మాత్రమే చాలవని నా అభిప్రాయం మనం నిరంతరం జాగరూకులమై ఆటి శక్తులను అరికట్టడానికి ప్రయత్నించాలి వాస్తవంగా, కుల మత విభేదాలు, ప్రాంతీయ విద్వేషాలు, భాషా దురభిమానాలు మనలను విధ్వంసన పరుస్తున్నవి. కాబట్టి, అటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులను నిర్మూలించడానికి మనం నిరంతరం అప్రమత్తతతో కృషిచెయ్యాలి. భారత దేశాభ్యుదయం దాని ఐక్యమత్యంపైన, 36 కోట్ల ప్రజలు పరస్పర సహకారంతో కృషిచెయ్యడంపైన ఆధారపడివుంది ఇది పరమసత్యం. అందుచేతనే దేశంలోని విచ్ఛిన్నకర శక్తులను నిర్మూలించడం మరింత అవసరం. ఈ సత్యాన్ని మనం విస్మరిస్తే మనమెంత వివేకవంతులమైనప్పటికీ ఒకజాతిగా అధోగతిపోవడం తప్పదు."

ఫజల్ అలీకమిషన్ నివేదిక

"మొన్న ఢిల్లీలో రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం తన నివేదికను సమర్పించిన సంగతి మీకు తెలుసు మొత్తం 267 పేజీలలో ఇప్పటికి 70 పేజీలను మాత్రమే నేను చదివాను. ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు ఇక రెండు రోజులలో ఆ నివేదికను పూర్తిగా చదువుతాను. ఈ నివేదికను చదివే అవకాశం మీకు కూడా కల్పించబడుతుంది. దానిని రహస్యమైన డాకుమెంటుగా నేము వుంచగోము అవసరమైనన్ని ప్రతులను అచ్చు వేయడానికి కొంత వ్యవధి అవసరం. అతి త్వరలోనే ప్రతులను అచ్చు వేయడం పూర్తికాగలదని ఆశిస్తున్నాను."

"ప్రతులు అచ్చు అయిన వెంటనే ప్రకటనార్థం పత్రికలకు అందజేయబడగలవు నివేదికలోని అంశాలను సంగ్రహంగా ప్రకటించరాదని మేము నిశ్చయించాము. కమిషన్ సభ్యులుకూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సమగ్రమైన నివేదికను పరిశీలించే అవకాశాన్ని ప్రజలందరికి కల్పించాలని భావించాము. నిజంగా, ఇది చాల ప్రధానమైన విషయం. ఈ నివేదికలోని అంశాలను ప్రజలంగా పరిశీలించడం అవసరం. దేశంలోని ప్రతి వ్యక్తికీ అందులోని విషయాలను గురించి ప్రశాంతంగా, నిష్పాక్షికంగా చర్చించే అవకాశం ఇవ్వబడుతుంది. రాష్ట్రాల శాసనసభలు ముందుగా నివేదికపై చర్చలు జరుపుతాయి, అంతిమంగా, పార్లమెంట్ దానిపై నిర్ణయాలు చేస్తుంది. అయితే, ఈ సందర్భంలో నేనొక విషయాన్ని స్పష్టం చెయ్యదలచాను. ఈ సమస్యపై మన మొక నిర్ణయానికి రావడానికి అవలంబించే విధానం అత్యంత ప్రధానమైనది. ఈ విషయమే మీకు వివరించదలచాను. మనం ఈ నివేదికను ప్రశాంత చిత్తంతో నిష్పాక్షికంగా పరిశీలిద్దాము. ఈ సమస్యపై ప్రతి వ్యక్తికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని చెయ్యడం కష్టమన్న విషయం మనిదితమే దేశంలో ఒకరి అభిప్రాయం మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకని ఆశయం మరొకని ఆశయంలో భేదించవచ్చు. ఏ నిర్ణయం చేసినా అది కొంతమందికే ఆమోదయోగ్యమైనట్టిది కావడం సహజం, అందరికీ సమ్మతమైన నిర్ణయం కాజాలదు. ఇందుకు ఉత్తమమైన మార్గమేదో మనం అన్వేషించాలి. ప్రజాస్వామిక విధానమొక్కటే అత్యుత్తమమైనదని నా అభిప్రాయం. దానికి ప్రత్యామ్నాయమైన విధానం హింసయే. అదెన్నటికీ వివేకమైన మార్గం కాబోదు. మనం ప్రశాంత చిత్తంతో నిష్పాక్షికంగా వ్యవహరించి ఈ సమస్య పరిష్కరించుకోవాలి. ఆవేశాలకు లోనుకావద్దని నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి. ఆవేశపూరితుడైన వ్యక్తి ఆలోచించలేడు. కొందరు ఆవేశాలను పొందడం నేను ఎరుగుదును,''

"కొందరు నిరాహార వ్రతమ్మే చేస్తామనో, ఆమరణ ప్రాయోపవేశం జరుపుతామనో

(మిగతా 2 వ పేజీలో)

(3 వ పేజీ తరువాయి)

గోరుతున్నాను. ఈ సంస్థ జయప్రదంగా కొనసాగాలని కోరుతూ, సిబ్బందీ, అందరూ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చి, తద్వారా కలిగే మహదానందాన్ని, సుఖాన్ని సంపూర్ణంగా అనుభవించాలని గాఢంగా ఆకాంక్షిస్తున్నాను.''

మధ్యప్రదేశ్ గవర్నర్ సందేశం

"స్వాతంత్ర్య ప్రాప్తి అనంతరం ఇండియాలో అవతరించిన వివిధ పారిశ్రామిక సంస్థలకు తోడుగా ఇప్పుడీ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వెలిసింది. కీ. శే. శ్రీ ఎస్. గోపాలస్వామి అయ్యంగారి హయాంలో ప్రారంభించబడిన ఈ పథకం ఇటీవల జయప్రదంగా పూర్తి అయింది. దీనితో రైలు ఇంజను, రైలు పెట్టెల విషయంలో స్వయం పోషకత్వాన్ని సాధించడానికై ఇండియా తాను సాగిస్తున్న కృషిలో ఒక ముఖ్యఘట్టాన్ని చేరుకొన్నట్లయింది యుద్ధం కారణంగా దేశంలో రైలుపెట్టెల విషయంలో ఏర్పడిన లోటును భర్తీచేయడం కష్టసాధ్యమైంది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో యిక రైలు పెట్టెల దిగుమతులకు ఇతరులపై ఆధారపడవలసిన దుస్థితిగాని, విదేశీ ద్రవ్యం కోసంపరుగులు పెట్టవలసిన అవసరంగాని మనకు ఉండవు. దీనివల్ల ఫ్యాక్టరీలో ఉత్పత్తి పెద్దఎత్తున ప్రారంభమైనప్పుడు, ఎంతో డబ్బు కలిసివస్తుంది. ఏడాదికి 350 బ్రాడ్ గేజీ రైలు పెట్టెలను ఉత్పత్తిచేయడం, రైల్వే మంత్రిత్వ శాఖకు గర్వ కారణమైన విషయం కాకపోదు. పటుత్వాన్నీ, సదుపాయాలనూ మేళవించి ఈ యంత్రాగారం ఆధునిక నమూనాలలో రైలు పెట్టెలను ఉత్పత్తి చేయగలదని చెప్పవచ్చును. అన్ని రకాల సాంకేతిక సదుపాయాలు వీటిలో ఏర్పాటు చేయబడతాయి. ఈ ఫ్యాక్టరీ ఆసియాలోని రైలు పెట్టెల కార్ఖానాలలో కెల్లా బృహత్తరమైనది కావడమేకాకుండా ప్రపంచంలోని పెద్ద ఫ్యాక్టరీలలో ఒకటిగా పరిగణించదగింది ఫ్యాక్టరీ 20 ఎకరాలస్థలంలో నిర్మించబడింది. ఇందులో మొత్తం 600 యంత్ర పరికరాలు అమర్చబడాయి. 7 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో తయారైన ఈ ఫ్యాక్టరీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విదేశాలలో మోస్తరుగానే ఎంతో తీసిపోదగినది నిర్మించబడింది అనడానికి ప్రకార ఉత్పత్తి కార్యక్రమం నేటికి ప్రారంభమైంది.''

రేడియో

(అక్టోబర్ 5, బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నిపలు; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు నిపలు; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 (రి); సాయంత్రం 5-30 డి. సూర్యప్రభ (వ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి? ప్రభుత్వ విషయాలు ప్రసంగం, ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—పురాణ కాలక్షేపం; 7-30 (రి); 7-45 లోకభ్రమణం (మద్రాస్‌నుండి రిలే); 8-0 పునఃప్రతిష్ఠ చారిత్రాత్మక నాటిక రచన: కాటూరి వెంకటేశ్వరరావు; 8-30 (ఆం. ప్ర); (ఢిల్లీనుండి రిలే); 8-50 (రి); 9-0 (ఆం. వా); 9-15 (రి); 9-30 డి. సూర్యప్రభ (వ); 10-0 ప్రసారసమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 రుక్మిణి అలగప్పన్ (వీ); 8-0 (న్యూ. రి); మధ్యాహ్నం 12-30 టి. పి. జయరాజ్ నాయుడు (వ); 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 (న్యూ. రి); 6-0 సంగీతపాఠం (తిరుచ్చి నుండి రిలే); 6-25 చెంబై నారాయణన్; 7-0 (న్యూ. రి); 7-30 జంత్రవాద్యసమ్మేళనం; 8-0 చూడామణి (గా); 8-30 (ఆం. ప్ర); (ఢిల్లీనుండి రిలే); 8-50 వివిధవిన్యాసములు (వ); 9-0 ఎ. శ్రీనివాస రాఘవన్; 9-15 ఆలత్తూర్ జి. నాగరాజన్ (వే); 10-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విలయ విద్యాంసుడు (గా); 2-15 ఎస్. కనకం (గా); 4-0 ఎస్. శంకరన్ (గా); సాయంత్రం 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు; వాతావరణం; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 లోకభ్రమణం సమీక్ష; 8-0 పునఃప్రతిష్ఠ నాటిక రచన: కాటూరి వెంకటేశ్వరరావు (విజయవాడనుండి రిలే); 8-30 ఎ. శ్రీనివాసరాఘవన్; 9-0 (ఆం. వా); 9-45 (న్యూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 కె. రాజలక్ష్మి (గా); 7-45 ఎమ్. జగన్మోహన్: గీత్; 8-0 (ఆం. హిం. వా); 8-30 యశోదాబాయ్: ఖయాలీ దేశ (తీన్‌తాళ్); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 యశోదాబాయ్; ఖయాలీ ముల్తాని (తీన్‌తాళ్); 6-30 (న్యూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ — స్వీయకవిత పద్యపఠనం; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: వ్యవసాయరంగంలో ప్రసంగం, వార్తలు: అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం; 8-0 పునఃప్రతిష్ఠ నాటిక రచన: కాటూరి వెంకటేశ్వరరావు (విజయవాడనుండి రిలే); 8-30 (ఆం. ప్ర), (ఢిల్లీనుండి రిలే); 8-50 ఎమ్. జగన్మోహన్: గీత్; 9-0 (ఆం. ఉ. వా); 9-30 సాహిత్య కార్యక్రమం ఎవరిపిచ్చి వారికానందం రచన: వి. సుబ్బరామశర్మ, ప్రాచీన భారతతత్వసారము: వేదబ్రాహ్మణములు—ప్రసంగం; 10-0 ఎమ్. కె. ప్రసన్నకుమార్; 10-30 ప్రసార సమాప్తి.

ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్

మేనేజింగ్ ఏజంట్లు:
సింధియా స్టీం నావిగేషన్ కంపెనీ లిమిటెడ్
మద్రాసు / నాగపట్టణం / మలయా



టి. ఎస్. ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాసు"

మద్రాసునుండి 19-10-1955 నాగపట్టణంనుండి 20-10-1955 న బయలు దేరును.

ప్రయాణం చేయదలచి, అవసరమైన ప్రయాణపు డాక్యుమెంట్లు కలిగియున్నవారు టిక్కెట్లకు, ఏజంట్లను కలుసుకోవచ్చును.

ప్యాసేజి రుసుము వెంటనే చెల్లించినచో డెక్, బంక్ ప్రయాణీకులకు అడ్వాన్సు బుకింగు లభించును. మిగిలిన వివరములకు:

ఏజంట్లు:
కే. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కంపెనీ,
41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1 — పండగ శాలై, నాగపట్టణం.
టెలిఫోన్ నెం. 4172/3. — టెలిఫోన్: నెం. 72.
Telegrams: "EASTSHIPCO" — Telegrams: "EASTSHIPCO"

75 యకరముల విస్తీరణములో అమరించబోవుచున్న ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ ఆసియాలో కలిగిన యిటువంటి బృహత్తరమైనది.

ఆశియా దేశపు బృహత్ ప్రదర్శన గవాక్షము



భారతీయ విభాగమునందు భారతదేశము యొక్క పరిశ్రమల వికాసము సంక్షేపముగా నివేదింపబడును. వ్యక్తిగత సంస్థలు, కుటీర పరిశ్రమలు—మరియు సార్వజనీక సంస్థలు—ఈ మూడును సంపూర్ణముగా నిరూపింపబడగలవు. విదేశీయ విభాగంలో 20 ప్రత్యేక స్థలములలో వివిధ దేశములు అధునాతనమగు ముఖ్య వస్తువులను ప్రదర్శింపగలవు. అనేక ఫ్యాక్టరీలు, వస్తువులను తయారుచేయు వారు మరియు ఏజెంట్లు తమ తమ ప్రత్యేక స్థలములను కలిగియుందురు. వినోదవసతి మరియు చిల్లరగా విక్రయింపబడుదుకాణాయులు ప్రదర్శన ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణలు.

ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్

మధురా రోడ్, న్యూఢిల్లీ.
29-10-55 నుండి 15-12-55 వరకు

భారతీయ ప్రభుత్వముగారి సంపూర్ణ సహకారముతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ వారిచే నిర్వహింపబడును.

11F 4-3 TC



ఆదివారం సాయంత్రం చెన్నపురిలో పండిట్ నెహ్రూ ఉపన్యసించిన బహిరంగ సభకు హాజరైన ప్రేక్షకులలో ఒక భాగం

ఐసెన్ హోవర్ ఆరోగ్యస్థితి

డాక్టర్ల ప్రకటన

డెన్వర్ (కొలరాడో), అక్టోబర్ 3— ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఈ మధ్య మామూలుగా రోజూ వుంటున్నంత కులాసాగా లేరనీ, ఆయన కొంచెం దస్సి వున్నాడనీ ఆయనను పరీక్షించిన డాక్టర్లు నిన్న రాత్రి ప్రకటించారు.

ఈ ఒక్క విషయం మినహాయిస్తే మొత్తంమీద ప్రెసిడెంట్ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే వున్నదని వీరు వివరించారు.

ఈ ప్రకటన నిన్న రాత్రి 8-55 గంటలకు (స్థానిక కాలమానం) చేయబడింది. సెప్టెంబర్ 24 వ తేదీని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు హృద్రోగం సంభవించిన పిమ్మట ఆయనకు మామూలుగా రోజూ వుంటున్నంత కులాసాగా లేదని డాక్టర్లు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇంతవరకు ఆయన ఎట్టి ఒడుదుడుకులు లేకుండా కోలుకుంటున్నాడని డాక్టర్ల ప్రకటనలలో పేర్కొనబడుతూ వచ్చింది.

ఈ డాక్టర్ల ప్రకటన, అది తయారు చేయబడిన అరగంటకు ప్రచురణార్థం పత్రికా విలేకరులకు అందజేయబడింది. ప్రెసిడెంట్‌కు ప్రెస్ సెక్రటరీ మిస్టర్ జేమ్స్ హాగర్టీని విలేకరులు "ప్రెసిడెంట్‌కు మళ్ళీ తిరగబెట్టిందా" అని ప్రశ్నించగా, "డాక్టర్ల ప్రకటనలో తెల్పబడిన దానికి మించి అదనంగా నేనేమీ చెప్పజాలా" నని ఆయన జవాబు చెప్పాడు.

(4 వ కాలం తరువాయి)

పాకిస్తాన్‌లకు అంత మంచిదన్నాడు. ఉభయ ప్రభుత్వాలు కాశ్మీర్ ప్రజల అభిప్రాయాను గుణంగా ఈ సమస్యను పరిష్కరించడానికి అంగీకరించి వున్నాయన్నాడు.

ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ప్రయాణాల విషయంలో "వీసా" పద్ధతిని సులభతరం చెయ్యడానికి తాను కృషి చెయ్యగలనని ఆయన అన్నాడు. పాకిస్తాన్ విదేశ విధానంలో పెద్ద మార్పేమీ వుండదన్నాడు దానిని రూపొందించడంలో ప్రతిపక్షాల సూచనలు తీసుకోబడ గలవన్నాడు.

ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం జరిపిన రైలు పెట్టె

చేతివృత్తుల అభివృద్ధికి అప్పులు

మరి నాలుగు లక్షలు మంజూరు

న్యూఢిల్లీ, అక్టోబర్ 2—చేతివృత్తుల అభివృద్ధికిగాను రాష్ట్రాలకు, అఖిలభారత చేతివృత్తుల బోర్డువారికి మరి 430 వేల రూపాయల అప్పులను, గ్రాంటులను ఇండియా ప్రభుత్వంవారు మంజూరు చేశారు.

అస్సాం పర్వత ప్రాంతాలలో నవంబరులో కాంగ్రెసు అధ్యక్షుడు ఢేబర్ పర్యటిస్తారు.

ఇండియా హైకమిషనర్ కార్యాలయం ముందు ప్రదర్శనల నిలిపివేత

—కరాచీలో కాశ్మీర్ ఫ్రంట్ ఆకస్మిక చర్య

కరాచీ అక్టోబర్ 2—

కరాచీలోని ఇండియన్ హైకమిషన్ కార్యాలయం ముందు పాకిస్తాన్ కేంద్ర కాశ్మీర్ ఫ్రంట్ కమిటీచే మూడు వారాలుగా చేయబడుతున్న వ్యతిరేక ప్రదర్శనలు నేటిరాత్రి అనుకోని రీతిగా ఉపసంహరించబడ్డాయి.

ఈ ఉపసంహరణకు సంబంధించిన ప్రకటన ఏదీ ముందుగా చేయబడి వుండలేదు.

నిన్న ఈ ప్రదర్శనలకు సంబంధించిన వారు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఈ ప్రదర్శనలు కొనసాగించబడగలవని తెలియజేసి వున్నారు.

కాశ్మీర్‌లో స్వేచ్ఛగాను, నిష్పక్షపాతంగాను ప్లెబిసైట్ జరపబడాలని, ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా నిశితమైన విధానాన్ని అవలంబించాలని ఈ ప్రదర్శకులు కోరుతున్నారు.

ఇండియా హైకమిషన్ కార్యాలయం ముందు జరుపబడుతున్న ఈ ప్రదర్శనల పట్ల ఇండియా ప్రభుత్వం తన అసమ్మతిని నాలుగు రోజుల క్రితం తెలిపివున్నది. ప్రదర్శకులు తమ గుడారాన్ని హైకమిషన్ కార్యాలయం ముందునుంచి కొంత దూరానికి మార్చుకున్నారు. అయితే, "కాశ్మీర్ నుంచి ఇండియా వైదొలగాలి" అని వ్రాయబడ్డ అట్టగల స్తంభాన్ని మాత్రం అక్కడే విడిచిపెట్టి పోయారు.

గత రాత్రి ఇండియన్ హైకమిషన్ కార్యాలయం ముందు ప్రదర్శనలు ఉపసంహరించుకోబడినప్పటికీ, మిత్ర రాజ్య సమితి సమాచార కేంద్రం ముందు, మరికొన్ని పత్రికా కార్యాలయాల ముందు ప్రదర్శనలు కొనసాగుతూనే వున్నాయి.

కొలంబో, అక్టోబర్ 25—లంక ప్రధాని సర్ జాన్ కొటెలావాలా అక్టోబర్ 25 ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ థాయ్‌లెండ్‌లను సందర్శిస్తారని నేడు ప్రకటించబడింది. స్వదేశానికి ఆయన తిరిగి నవంబర్ 25 వ తేదీకి రాగలరు.

కాశ్మీర్ సమస్యా పరిష్కారానికి తీవ్రకృషి

పాకిస్తాన్ విదేశాంగమంత్రి ప్రకటన

ఢాకా, అక్టోబర్ 2—కాశ్మీర్ సమస్యా పరిష్కారానికి తీవ్రమైన దీర్ఘకాలికమైన కృషి అవసరమని నేడు పత్రికా విలేకరులకు పాకిస్తాన్ విదేశాంగమంత్రి మిస్టర్ హమీదుల్ హక్ చౌదరీ చెప్పారు.

పాక్ రాజ్యాంగ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ప్రధాన సమస్యగా తాను కాశ్మీర్ సమస్యనే చేబట్టగలనని ఆయన అన్నాడు.

కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌లో జరుగుతున్న నిరశన వ్రతాలను ఆయన దృష్టికి తీసుకురాగా, కాశ్మీర్ సమస్య ఇండియా, పాకిస్తాన్ రాజ్యాలు రెంటికీ, ఇండియా, కాశ్మీర్, పాకిస్తాన్ దేశాలు మూటికీ సంబంధించిన సమస్య అని, దాని పరిష్కారం బాధ్యతను తన ప్రభుత్వానికి వదలివేయవలసిందిగా ఈ ప్రతభూనులకు సలహా ఇస్తున్నానని ఆయన అన్నాడు. ఈ సమస్యను మెల్లగా, శాంతంగా పరిష్కరించవలసి వున్నదన్నాడు. ఏకపక్ష చర్యవల్ల లాభం లేదని, పాకిస్తాన్ కేసు చాల బలమైనదని, కానా భయపడవలసిందేమీ లేదని అన్నాడు. ఈ సమస్య ఎంత త్వరగా స్నేహపూర్వకంగా పరిష్కారమైతే ఇండియా,

(మిగతా 1 వ కాలంలో)

క్రీడాలోకం

బొంబాయి, ఉస్మానియా ఫుట్‌బాల్ పోటీ 'డ్రా'

ఎటూ ఒక్క గోలూ కాలేదట

హైదరాబాద్, అక్టోబర్ 2—నేడిక్కడ దక్షిణ మండలం అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఫైనల్లో ఉస్మానియా (ఛాంపియనులు), బొంబాయి టీములు పోటీచేసి సమఉజ్జీ అయినవి. ఏ జట్టూ ఒక్క గోలూ చెయ్యలేదు.

ఫతే మైదానంలో జరిగిన ఈ పోటీకి వేల సంఖ్యలో ప్రజలు హాజరైనారు.

నేటి పోటీ మొత్తంమీద రసవత్తరంగా లేకపోయినప్పటికీ ఉస్మానియాకే విజయావకాశాలు ఎక్కువగా లభించినవి. రిఫరీ విధి నిర్వహణ కూడా సంతృప్తికరంగా లేదు ఇందువల్ల బొంబాయి వారు చిక్కులో పడ్డారు.

ఉస్మానియా అనేక సందర్భాలలో గోలు కొట్టే అవకాశాలను చేతులారా జారవిడుచుకొన్నది. పార్వర్డులు మంచి కలుసుకతనంతో పురోగమించారు కాని గోలు వద్దకు వచ్చేసరికి తడబడి పడి ప్రయోజనం సాధించలేకపోయారు. ఆట రెండవ భాగంలో వీరు మరీ చప్పబడ్డారు. రక్షణ శ్రేణిలోని శ్రీ మాధవరెడ్డిగారు, మిస్టర్ మహమ్మద్ బలమైన కిక్కులతో బొంబాయి పార్వర్డుల ఆశలను అడియాసలు చేసివేశారు.

నేటి పోటీలో ఉస్మానియా తరపున క్రింది ఆటగాళ్ళు పోటీ చేశారు.

ఉస్మానియా: జహూర్ (కెప్టెన్); మాధవరెడ్డి, మక్సూద్; షరాఫత్, సలీమ్, సజీద్; అజం మొహియుద్దీన్, మొయినుద్దీన్, నాయమ్ రెహ్మాత్ అజం అన్సారీ.

రిఫరీ: మకూమ్ సబీర్.

ఐ. ఎఫ్. ఏ. షీల్డు ఫుట్‌బాల్ పోటీలు

సెమిఫైనలుకు ఆర్యనుల రాక

కలకత్తా, అక్టోబరు 1—ఐ ఎఫ్ ఏ షీల్డు ఫుట్‌బాల్ టోర్నమెంటు క్వార్టర్ ఫైనలులో ఆర్యనులు మహమ్మడన్ స్పోర్టింగ్‌ను 2-1 గోలులతో ఓడించారు

మొదట మహమ్మడన్స్ ప్రతిపక్షంపై విశేషంగా ఒత్తిడి చేశారు. ఆర్యనులు దానిని తట్టుకొని, పోను పోను విజృంభించి విజయలక్ష్మి చేబట్టారు.

నిన్న జరిగిన ఇంకొక క్వార్టరు ఫైనలులో నిరుటి ఛాంపియనులు మోహన్‌బగన్, ఈస్టు బెంగాల్ రైల్వే (?) తో సమఉజ్జీ అయినారు. ఒక్క జట్టూ ఒక్క గోలయినా చేయలేదు.

కలకత్తా గెలుపు

జయపూర్, అక్టోబర్ 1—ఉత్తర మండలం అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ పోటీల ఫైనలులో నేడిక్కడ కలకత్తా బనారస్‌ను 3-0 గోలులతో ఓడించింది.

దక్షిణ మండలం ఫైనలులో గెలిచినవారికి, (ఉస్మానియా-బొంబాయి) కలకత్తాకు అఖిల భారత విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌పై అంతిమ పోటీ జరుగుతుంది.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 3—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
నవరం చిల్లరధర	62	0	4
పాట్లా బంగారం	96	0	0
మూసా బంగారం	93	8	0
వెండి సంద తులాలు	172	0	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	104	105-0-0
వేరుసెనగనూనె బజారు ధర :—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ	199	200-0-0
ఆముదం 500 తిరువత్తూరు		165-0-0
పేలమ్ లోటసి, స్పేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-9
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్		
రాజా బ్రేండ్		25 12-9
ఎం. ఎస్. బ్రేండ్		26-0-9
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-9	85-10-9
నైజామ్ (228 పౌనులు)	86-2-9	86-8-9
సామర్లకోట (2 కట్స్)		85-8-9

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 3—వేరుసెనగపప్పు రెడీ 101-0-0; నూనె రు. 9-3-0; పిండి 102-0-0; కాయ పీనట్స్ రు. 3-15-0 కోరమండలి రు. 3-15-0.

తాడేపల్లిగూడెం మార్కెట్

బియ్యం ధరలు

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 3— సానిక ధరలు—ధాన్యం (166 పౌన్లు) అక్కుళ్లు రు 18-12-0; గరికసన్నం రు 17-8-0 ధాల్వా (నల్లార్లు) రు 16-4-0; కృష్ణకాటుకలు రు 19-8-0; సన్నకృష్ణకాటుకలు రు 20- -0; బంగారు తీగలు 20-0-0;

బియ్యం—(164 పౌన్లు) అక్కుళ్లు రు 27-0-0; కృష్ణకాటుకలు రు 26-0-0; సన్నకృష్ణకాటుకలు రు 33-0-0;

అపరాలు—(200 కుంచములు లేక పుట్టి ఖరీదు) పచ్చజొన్నలు రు 130-0-0; రాగులు రు 100-0-0; కందులు రు 245-0-0 మంచి కుసుములు రు 290-0-0; ధనియాలు రు 240 నుంచి 290/-;

ఎగుమతి రేటు—(164 పౌన్లు) ధాన్యం—అక్కుళ్లు 19-0-0, బుడమి 16-12-0, ధాల్వా (నల్లారు) 17-12-0, బియ్యం-అక్కుళ్లు 28-0-0; సన్నకృష్ణకాటుకలు 30-8-0;

ఉప్పుడుబియ్యం—గరికసన్నం (కొచ్చిన్ కాలికట్, కలకత్తా) రు 126-2-0; ధాల్వా (నల్లారు) 79-4-0;

(164 పౌన్లు) పైరునువ్వులు రు 40-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 3—

వెండి 100 తులాలు	169 8-0
పాట్లా బంగారం	95 1-0
నవర్సు	61-6-0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 3—

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	167	13	6
నవరసు	62	0	0

న్యూయార్క్, సెప్టెంబర్ 30—

నేటి ఓపెనింగ్	—	32 82
నేటి క్లోజింగ్	—	32 42

1955 అక్టోబర్ 4, మంగళవారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద బహుళ తదియ

తదియ రా॥ 8-25 గంటలవరకు

భరణి రా॥ 2-18 గంటలవరకు

వర్జ్యం: ప॥ 12-38 నుంచి 2-9 గం॥వరకు

అలహాబాద్ విద్యార్థుల సమ్మె విరమణ

అలహాబాద్, అక్టోబర్ 3—12 రోజులుగా అలహాబాద్‌లో విద్యార్థులు సాగిస్తున్న ఆందోళన నేటి మధ్యాహ్నం 11 గంటలకు విరమించబడింది.

గత శుక్రవారం రాత్రినుంచి సమావేశమై వైస్-ఛాన్సలర్ పలహాను గురించి చర్చిస్తున్న కార్యాచరణ సంఘం నేటి ఉదయం సమ్మెను విరమించాలని తీర్మానించింది.

ఈ తీర్మానం ప్రకారం సెప్టెంబరు 21 వ తేదీ నుంచి నిరాహారదీక్షను నిర్వహిస్తున్న శ్రీ లఖన్‌సింగ్ కూడా దీక్షను విరమించారు. వైస్-ఛాన్సలర్ ఇంటి ముందు సత్యాగ్రహం జరుపుతున్న 8 మంది విద్యార్థులు కూడా విరమించుకున్నారు.

పాట్నాపురిలో గాంధి జయంతినాడు జాతీయ విస్తరణ కార్యక్రమానికి బాలింజర్ కలెక్టర్ ప్రారంభోత్సవం జరిపాడు.

ఒళ్లు పులకరించేలా చేసే పరిమళము

దంతపు రంగు జై సబ్బు మీ స్నానమును ఆహ్లాదకరము చేస్తుంది; దాని సువాసన మీ జీవితము ఉల్లాసమయము చేస్తుంది. జై యొక్క వెల్వెట్‌వలె మెత్తని నురుగు, దాని రమ్యమైన పరిమళము మరియు దాని చాలకాలము ఉండే మన్నికలు దానిని సరసమైన ధరలో దొరికే ఉత్క్రష్ట అయిన సబ్బును చేస్తున్నాయి.



జై

టాయిలెట్ సబ్బు

టాటా తయారు

భారతదేశపు పెట్టుబడితో, భారత నిర్వహణ క్రింద, భారతదేశములో తయారవుతున్నది

TJ. 542

A TATA PRODUCT

టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్

మెంబర్లు: ఇండియన్ సోప్ అండ్ టాయిలెట్రీస్ మేకర్స్ అసోసియేషన్.

PKQ. 934



మీ పెన్నును ఎక్కువ కాలము మన్నేలా చేయును:

పార్కర్ క్వింక్

సాల్వ్-ఎక్స్ గల సిరా

ఇది ఒక్కటే

తక్కువ రకపు సిరాలు ఒక మంచి పెన్నుని పాడు చేయగలవు. ఎల్లప్పుడూ పార్కర్ క్వింక్‌నే వాడుట ఉత్తమము. ఈ సిరాలో మాత్రమే సాల్వ్-ఎక్స్ గలదు. ఈ వస్తువు హానికరమైన మడ్డిని తొలగించి, ఆమ్లముల వలన అరుగుటను

చేయును. 6 ఆకర్షణీయమైన రంగులలో దొరకుతుంది.

ధర రు. 1/-

పార్కర్ పెన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్,

పి. ఓ. బాక్స్ 51, మద్రాసు-1

ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: ప్యారీ అండ్ కంపెనీ లిమిటెడ్,

డేర్ హౌస్, మద్రాసు-1

6016-TEL

భోజనం చేసిన తృప్తికరంగా ఉంటున్నదా?

ఆరోగ్యవంతులకు మంచి ఆహారమంటే ఇష్టం. కాని, అజీర్ణం, వికారం ఒక్కొక్కప్పుడు ఆకలికి భంగం కలిగిస్తాయి. అప్పుడే ఒక మోతాదు మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు తీసుకో వలసిన సమయము. శరీరంలో ఏదో చెడినప్పుడు ప్రకృతి ఎల్లప్పుడూ హెచ్చరిక ఇస్తుంది. అందువల్ల అట్టి సూచనలను ఉపేక్ష చేయవద్దు. ఒక మోతాదు మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు నిరపాయంగా అస్వస్థతను సరిచేస్తుంది



ఒక్క మోతాదు

వెంటనే శమనం ఇస్తుంది!

కడుపు నొప్పులు, కడుపులో వాయువు, గుండె మంట, పులిత్రేపులు, వికారము నివారించి మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు వెంటనే శమన పరుస్తుంది. క్రింది సంతకంగల అసలైన మందు ఖరీదు చేయునప్పుడు చూచి కొనుడు.

MAY 21 TEL

ఖరీదు రు. 2/7 (స్థానిక పన్నులు అదనము)

మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు

దిగువ సైజుల్లోగూడా దొరుకుతుంది. చిన్న ప్యాకెట్లు, కుటుంబం సైజు శీసాల ఖరీదు వరుసగా రు. 1/4 లు, రు. 5/11 లు. స్థానిక పన్నులు అదనము.

ఉత్సాహవంతులుకండి! లాలిత్యంపొందండి! శోభచేకూర్చుకోండి!

రోజంతా!



మరులు గొలిపే సువాసనలు వెదజల్లే ఛార్మిస్ టాల్కమ్ పౌడరు రాసుకుంటే ఉల్లాసం కలిగించి, ఎంతో ఉత్సాహము రేకెత్తిస్తుంది. స్నానం చేసినవెంటనే వొళ్లంతా ఈపౌడరును చల్లుకోండి. చల్లగా మహదానందంగా వుంటుంది. సిల్కు పొరవలె వుండి రక్షణ చేకూర్చి, శరీరం పెట్లకుండా చేస్తుంది. పెద్ద ఖరీదైనదికాదు. అంతేకాక అత్యవసరమైనదికూడా, సౌందర్య ప్రణయాల రహస్యమిదే.

ఛార్మిస్ టాల్కమ్ పౌడర్ మరులుగొలిపే సువాసనతో

కాల్గేట్‌వారి ఛార్మిస్ సౌందర్య పోషకాలలో అల్-పర్పస్ క్రీమ్, స్నో కలవు. ఏరకమైన చర్మానికైనను మృదుత్వం చేకూర్చడంలో ప్రసిద్ధికెక్కిన క్రీములలో ప్రథమశ్రేణికి చెందినవి

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 233
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
5-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800386

మొన్నటి ఎన్నికల ఖర్చు: 35.18 లక్షలు

కర్నూలు, అక్టోబర్ 4—మొన్న జరిగిన ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వానికి 35,18,000 రూపాయలు ఖర్చు అయినవని నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు చెప్పారు.

కొత్త పన్నుల ప్రతిపాదనలపై తుది నిర్ణయాలు- నవంబరు 1 వ తేదీన

ఆనాడు విజయవాడలో ఐక్య కాంగ్రెసుపార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు

రైతుల ఋణభారం తగ్గింపు, ఈనాముల రద్దు సమస్యపైన కూడా చర్చకు నిర్ణయం

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 4—

ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నవంబరు 1 వ తేదీన విజయవాడలో జరపాలని శ్రీ గోపాలరెడ్డిగారి అధ్యక్షతను నేటి ఉదయం యిక్కడ సమావేశమైన పార్టీ కార్యవర్గం నిర్ణయించింది.

వ్యవసాయదారులకు, వ్యవసాయేతరవర్గాలకు ఋణ భారాన్ని తగ్గించడానికి తీసుకొనదగు చర్యలు, ప్రభుత్వ కొత్త పన్నుల ప్రతిపాదనలు, ఇండికలతో సహా సగం ఈనాము గ్రామాలను రద్దుచేయడం వగైరా సమస్యలు విజయవాడలో జరగనున్న కాంగ్రెసు పార్టీ సమావేశంలో చర్చనీయాంశాలుగా వున్నవి.

ఆంధ్ర అసెంబ్లీ ఈ దఫా సమావేశాలు నవంబరు నెల చివరి వారంలో ప్రారంభం కాగలవు కనక, అప్పటికే పైన వివరించిన సమస్యలపై పార్టీ తుది నిర్ణయానికి రావడముతో, అందుకు సంబంధించిన బిల్లులను సులభంగా శాసనాలుగా చేయడానికి వీలు కలుగుతుందన్న వుద్దేశ్యంతో నవంబరు 1 వ తేదీన ఈ విజయవాడ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పబడుతున్నది.

వ్యవసాయ దారులకు, వ్యవసాయేతరులకు ఋణభారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఉద్దేశించిన చట్టాలు రెండు భాగాలుగా వుండగలవని సూచనగా తెలుస్తున్నది. అందులో ఒకభాగం తాత్కాలికంగా మారటోరియం ప్రకటించేదిగా వుంటుందట. రెండవది, అప్పుల మొత్తాలను తగ్గించేదిగాను వుంటుందట. ఋణభారాన్ని వెంటనే తగ్గింపజేయడానికిగాను, అవసరమైతే, ఆర్డినెన్సును కూడా వెంటనే జారీచేయగలరని, ఆ తరువాత అసెంబ్లీ సమావేశమైనప్పుడు, ఆర్డినెన్సు స్థానే చట్టాన్ని చేయించగలరని చెప్పబడుతున్నది కూడా.

వ్యవసాయేతరవర్గాలలో, ఏ వర్గాలకు సహాయం చేయాలి, ఏ ప్రాతిపదికపై అప్పుల మొత్తాలను తగ్గింపజేయాలి, ఆర్డినెన్సును జారీ చేయవలసిన పరిస్థితి వగైరా సమస్యలపై ఐక్య కాంగ్రెసు పార్టీ సర్వసభ్య సమావేశం విజయవాడలో జరిగినప్పుడు చర్చించి తుది నిర్ణయాలకు రాగలరని చెప్పబడుతున్నది.

వ్యవసాయదారులు, వ్యవసాయేతర వర్గాల ఋణభారాన్ని తగ్గించడానికి మారటోరియంను ప్రకటించాలని కోరుతూ స్వతంత్ర సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు అసెంబ్లీలో ప్రతిపాదించడానికి తెచ్చిన బిల్లుపై కాంగ్రెసు పార్టీ తన వైఖరిని చర్చించినప్పుడు, ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వమే తగిన బిల్లును ప్రతిపాదించగలదన్న వాగ్దానాన్ని పార్టీ నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు చేసి వున్నారు. అందువల్లనే శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఆ బిల్లును ప్రతిపాదించడానికి అసెంబ్లీ అనుమతించలేదన్న విషయం పాఠకులకు విదితమే.

ఈనాముల రద్దు

ఇండికలతో సహా సగం ఈనాములను రద్దుచేయడానికి సంబంధించిన సమస్యలపైన కూడా విజయవాడ సమావేశంలో చర్చజరగనున్నది. సగం ఈనాము గ్రామాలను కూడా "ఎస్టేట్లు"గా పరిగణించి, వాటికి శిస్తుల తగ్గింపు చట్టాన్ని వర్తింపజేయాలన్న యోచన జరుగుతున్నది.

అయితే యిందుకు సంబంధించిన బిల్లులకు ఇండియా ప్రభుత్వంవారు సమ్మతిస్తూ, కొన్ని సూచనలను కూడా చేసివున్నారని

(మిగతా 2 వ పేజీలో)

రష్యా సందర్శనకు పర్షా రాజు సమ్మతి

వచ్చే జూన్‌లోనో, జులైలోనో వెళ్ళవచ్చునట

టెహరాన్, అక్టోబర్ 3—సోవియట్ యూనియన్‌ను దర్శించవలసినదిగా కోరుతూ ప్రెసిడెంట్ మార్షల్ వొరోషిలోవ్ పంపిన ఆహ్వానాన్ని పర్షా రాజు నేడు ఆమోదించారు. ఆయన వచ్చే జూన్‌లో గాని, జులైలో గాని రాణితో సహా మాస్కోను దర్శిస్తాడనుకొంటున్నారు.

షాపై హత్యా ప్రయత్నం జరిగినట్టు వ్యాపించిన వదంతులు నిజం కావని పర్షియన్ ప్రభుత్వాధికారులు నేడు అన్నారు.

తూర్పు బెంగాలులో కొత్త ప్రభుత్వం స్థాపింపబడ్డంతో అక్కడినుంచి పశ్చిమ బెంగాలుకు వలసలు తగ్గిపోగలవని తాను ఆశిస్తున్నట్టు శరణార్థులశాఖామంత్రి మెహర్ చంద్ ఖన్నా కలకత్తాలో అన్నారు.

ఈనాం రైతుల రక్షణకు బిల్లు

అసెంబ్లీ వచ్చే సమావేశం తొలినాడే ప్రతిపాదనకు మంత్రి శ్రీ చంద్రమౌళి హామీ

ఈనాముల అసెస్‌మెంటు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

కర్నూలు, అక్టోబర్ 4—

ఈనాముల రద్దుకు సంబంధించిన బిల్లు వచ్చే అసెంబ్లి సమావేశంలో ప్రవేశపెట్టబడగలదని నేడు అసెంబ్లీలో రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు ప్రకటించారు.

శ్రీ కె. వి. ఎస్. పద్మనాభరాజు (పి. ఎస్. పి.) గారి ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి పై ప్రకటన చేశారు.

ఈనాముల రద్దు విషయంలో బిల్లును పంపడానికి ప్రెసిడెంటు అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఇదివరలో మంత్రి చెప్పి వున్నారని జ్ఞాపకం చేస్తూ, లోగడ ప్రెసిడెంటు అనుమతి వచ్చింది కాబట్టి ఇక బిల్లును ఎప్పుడు ప్రవేశ పెట్టగలరో చెప్పగలరా అని శ్రీ రాజు ప్రశ్నించారు. భూస్వాములచే లేవగొట్టబడుతున్న రైతులు చాల ఆందోళన పడుతున్నారని ఆయన అన్నారు.

అందుకు మంత్రి శ్రీ చంద్రమౌళిగారు సమాధానం చెపుతూ, సభ్యులవలెనే ప్రభుత్వం కూడా ఈనాం రైతుల ప్రయోజనాలను రక్షించడానికి ఆత్రత పడుతున్నదని, వచ్చే సమావేశంలో మొదటి రోజునే బిల్లు ప్రతిపాదించబడగలదని అన్నారు.

బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్ర ఈనాముల (అసెస్‌మెంట్ల) బిల్లును నేడు ఆంధ్రఅసెంబ్లీ చట్టంగా ఆమోదించింది.

రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారు సెలెక్టు కమిటీ నివేదించిన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించారు.

కొన్ని రకాల ఈనాములపై పూర్తి శిస్తును విధించడానికి ఈ బిల్లు అధికారమిస్తున్నది.

శిస్తు విధించగూడదని ఈనాములలో గ్రామపెట్టి, గ్రామ మాదిగ, గ్రామనీర్గంటి ఈనాములను సెలెక్టుకమిటీ చేర్చింది. ఈనాందారు భుక్తంలో గల ఈనాం భూములకు మాత్రమే ఈ మినహాయింపు వర్తించాలని సెలెక్టు కమిటీ స్పష్టం చేసింది.

బిల్లు రెండవ పఠనదశ సమయంలో—రెవిన్యూబోర్డుకు రెండవ అప్పీలుకు అవకాశం ఇవ్వడం కోసం శ్రీ పి. వెంకటేశ్వర్లు 2 (సి) క్లాజుకు ప్రతిపాదించిన సవరణ, 3 వ క్లాజుకు ప్రతిపాదించబడ్డ ఇతర సవరణలు త్రోసివేయబడ్డాయి.

ఇబ్బందుల తొలగింపు అధికారానికి సంబంధించిన 9 వ క్లాజుకు శ్రీ పి. సుందరయ్యగారు ప్రతిపాదించిన సవరణ కూడా త్రోసివేయబడింది.

క్లాజులన్నీ ఆమోదించబడ్డ తరువాత, బిల్లును చట్టంగా ఆమోదించాలన్న ప్రతిపాదనపై కొంతచర్చ జరిగింది. చర్చలో శ్రీరంగనాథముదలియార్, ఎస్. వేమయ్య, బి. శంకరయ్యగార్లు పాల్గొన్నారు. తరువాత బిల్లుచట్టంగా ఆమోదించబడింది.

ఉత్తమ గ్రామానికి బహుమానం

మద్రాసు ప్రభుత్వం నిర్ణయం

మద్రాసు, అక్టోబర్ 3—మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిటీ ప్రాజెక్టుల క్రింద అత్యుత్తమమైన అభివృద్ధిని కనబరచిన గ్రామానికి బహుమానం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి బ్లాకులోను ఒక్కొక్క ఉత్తమ గ్రామానికి బహుమతులిచ్చే పద్ధతి కొనసాగుతూనే వుండగలదట.

"బళ్ళారిలో పోలీసు బందోబస్తు ఢిల్లీకి అపోహ కలిగించడానికే"

జనాబ్ గఫ్ఫూర్ సాహెబ్ ప్రకటన

బళ్ళారి పౌరులు ఉద్రేకపడి అల్లర్లు చేయరని, కమిషన్ సిఫార్సులను ఆమోదిస్తారని హామీ

బళ్ళారి, అక్టోబర్ 3—

ఫజల్ అలీ కమిషన్ నివేదిక కేంద్రప్రభుత్వానికి అందజేయడం కారణంగా సెప్టెంబర్ 30 వ తేదీనుంచి బళ్ళారి పురవీధులలో సాయుధ పోలీసులు గస్తీ తిరుగుతారని మైసూరు ప్రభుత్వం ఉన్నత పోలీసు అధికారి ప్రకటించడం బళ్ళారి పౌరుల విజ్ఞతకే అవమానకరమని మునిసిపల్ కౌన్సిలర్, బళ్ళారి ముస్లిం యూత్ లీగ్ అధ్యక్షుడు జనాబ్ బి. ఎ. గఫ్ఫూర్ గారు నేడొక ప్రకటన చేశారు.

తన ప్రకటనలో ఆయన ఇంకా ఇలా అన్నారు:—

"బళ్ళారిలో పెద్దఎత్తున అల్లర్లు జరగగలవని కేంద్ర ప్రభుత్వానికి అపోహకలిగించడానికే మైసూరు అధికారులు ఇలాటి ప్రకటన చేశారని విశ్వసిస్తున్నాను.

"బళ్ళారి ప్రజలు చాల విజ్ఞులు, విచక్షణ జ్ఞానంకలవారు. చీటికి మాటికి ఉద్రేకపడేవారు కాదని మైసూరు ప్రభుత్వానికి హామీ యిస్తున్నాను. ఫజల్ అలీ కమిషన్ ఏ సిఫార్సు చేసినా, తిరుగులేని కారణాలతో నిర్ణయిస్తారని బళ్ళారి ప్రజలకు తెలుసు. భాషా దురభిమానం భారత రాజకీయ వ్యవస్థకు అపాయకరమైన రోగం వంటిదని, దానిని ఏ విధంగానైనా తొలగించుకోవాలనికూడా బళ్ళారి ప్రజలు గ్రహించారు. కమిషన్ నివేదిక సిఫార్సులను అంగీకరించి తద్వారా మన విభేదాలను, అల్పత్వాన్ని, ఎదుర్కొంటున్నాం మన శక్తియుక్తులను మహత్తర కార్యసాధనకోసం జాగ్రత్తపరచుకొనడం దేశ ప్రజలకు హితకరమని భావిస్తున్నాను."



సేలంలో ప్రధాని నెహ్రూకు పిల్లలు పూలమాలలు సమర్పించారు

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చకు ముఖ్య మంత్రుల సభ

—ఈ నెలలోనో, నవంబరులోనో

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—

ఫజల్ అలీ కమిషన్ నివేదిక సిఫార్సులను, వాటి అమలుకు పద్ధతులను గురించి చర్చించడానికి ఈ నెల ఆఖరులోనో, నవంబర్ ప్రారంభంలోనో రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయబడుతుందని తెలుస్తున్నది.

ఈ నెలలో జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఫజల్ అలీ కమిషన్ నివేదిక చర్చకు రానున్నప్పుడు ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో వుంటారు. కాని, అప్పటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు చేరకపోవచ్చు.

విశాలాంధ్ర లక్ష్యం: శ్రీ అనంతశయనం అయ్యంగార్ సమర్థన

విజయవాడ, అక్టోబర్ 3—లోక్‌సభ డిప్యూటీ స్పీకరు శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్ నేడు ఇక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను ఆంధ్రలో చేర్చి హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర నెలకొనడం అవసరం, వాంఛనీయమని అన్నారు.

ఫజల్‌అలీ కమిషన్‌లో తెలంగాణా భవిష్యత్తును గురించి ఏమి సిఫార్సు చేయబడిందో తనకు తెలీదని, కాని, తెలంగాణ ప్రాంతం ఆంధ్రలో లీనమై తెలుగు ప్రాంతమంతా ఏక రాష్ట్రం కావడం సముచితమన్నారు. ఈ విలీనీకరణ సంగతి అక్కడి ప్రజల నిర్ణయానికే వదలడం మంచిదని అన్నారు. తెలంగాణా వారి మనస్సులో అనుమానాలు, చికాకు కలిగించడం సరికాదని, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగువారు విశాలాంధ్ర స్థాపనకు ఇష్టపడుతున్నారని, ఇప్పుడే విశాలాంధ్ర ఏర్పడుతుందని తను ఆశించడమే కాక విశ్వసిస్తున్నానని అన్నారు.

బళ్ళారి-కోలారు

బళ్ళారి భవిష్యత్తును ఆయన ప్రస్తావించి, బళ్ళారి విషయమై కూడా ఫజల్ అలీ కమిషన్ ఏమి సిఫార్సు చేసిందో తనకు తెలీదని, మైసూరు ప్రభుత్వం బళ్ళారిని పెట్టుకోదలుస్తుందో, కోలారు బంగారు గనులనే అటిపెట్టుకోదలుస్తుందో రెండిటిలో ఏదో ఒకటి కోరుకోవాలని అన్నారు. కారణ మేమిటంటే ఈ రెండు ప్రాంతాలపైన ఆంధ్రులకు న్యాయమైన హక్కుందన్నారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ విమానాల ప్రయాణాలకు సదుపాయాలు చేస్తున్న స్టేషన్లను పరిశీలించడానికై ఒక సంఘాన్ని నియమించవలసిందిగా ట్రాన్స్‌పోర్ట్ కౌన్సిలును ఇండియా ప్రభుత్వం కోరింది.

సంయుక్త మహారాష్ట్ర సాధనకు చర్య

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిచే అసత్య వార్తల ఖండన

పూనా, అక్టోబర్ 3—సంయుక్త మహారాష్ట్ర లక్ష్య సాధనకోసం తగు పథకం రూపొందడానికి మహారాష్ట్ర పార్లమెంటు సభ్యుల, శాసన సభ్యుల సమావేశం జరుగనున్నదని కొన్ని పత్రికలలో పడిన వార్తలు తనకు ఆశ్చర్యం కలిగించాయని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ టి. ఆర్. దేవగిరికర్ నేడు తెలిపాడు. అలాటి సమావేశం జరుగుతున్న సమాచారమే తనకు తెలీదని, ఆ వార్తలు నిరాధారమైనవని అన్నాడు.

ఫజల్‌అలీ కమిషన్ సిఫార్సులను పరిశీలించనిదే ఏ నిర్ణయమూ జరుగదని, తనుకనే ఈ నెల 7 వ తేదీన ఏర్పాటు చేయబడిన మహారాష్ట్ర ప్రదేశ్‌కాంగ్రెస్ సమావేశం అంతలోగా ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకటించబడనందున వాయిదా వేయబడిందని అన్నారు.

శ్రీ దేవగిరికర్ ఖండించిన వార్త మహారాష్ట్ర నాయకులు సంయుక్త మహారాష్ట్ర లక్ష్యసిద్ధి నిమిత్తం అహింసాత్మకమైన పథకాల నిర్మాణంలో నిమగ్నులై వున్నారని అభిజ్ఞవర్గాలవారు చెబుతున్నట్టుగా తెలిపింది. ఫజల్ అలీ కమిషన్ ఈ సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి సిఫార్సుచేయలేదు గనుక ఈ నాయకులు శాంతియుతంగా, చట్టసమ్మతంగా ఈ చర్య తీసుకుంటారని తెలుస్తున్నదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ మహారాష్ట్ర నాయకుల సమావేశం ఏర్పాటు చేయబడిందని ఈ వార్తలు తెలిపాయి.

నాయకుల సమావేశం చర్చించే పథకం సంయుక్త మహారాష్ట్ర పరిషత్ కూడా చర్చిస్తుందట.

బొంబాయి నగరాన్ని మహాగుజరాత్‌లో చేర్చాలని గుజరాతీలు ఎప్పుడూ కోరలేదని, దీనికి కారణం భౌగోళికంగా ఇది సంభవం కాకపోవడమే అయి వుంటుందని ఈ వర్గాలవారు అంటున్నారు. మహారాష్ట్రులు మాత్రం మొదటినుంచి బొంబాయి నగరాన్ని మహారాష్ట్రంలో చేర్చాలని కోరుతున్నారని అన్నారు.

ఈ వర్గాలవారు ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సందర్భంలో మద్రాసు నగరాన్ని ఆంధ్రులు కోరడాన్ని రాజకీయ వర్గాలవారు ప్రస్తావించి ఫజల్ అలీ కమిషన్ ఇతర రాష్ట్రాల పరిగణనకు భాషను, సంస్కృతిని ప్రాతిపదికగా తీసుకొన్నారు గనుక (ఆ మద్రాసు విషయంలో అది తమిళులదేనని అధికారులు ఆంధ్రులకు తెలిపినట్టుగా) బొంబాయి నగరంపై మహారాష్ట్రుల అధికారాన్ని తోసిరాజనలేదని కనుక నేడు ఈ సమస్యనే తడవక బొంబాయిని మరాఠీ గుజరాతీ ద్విభాషా ప్రాంతంగా రూపొందించాలని సూచించారని భావిస్తున్నారు.

సప్లిమెంటరి బడ్జెటు

21 లక్షల అదనపు ఖర్చుకు అసెంబ్లీ సమ్మతి

కర్నూలు అక్టోబర్ 4—1955-56 సప్లిమెంటరీ బడ్జెటు డిమాండులకు సంబంధించి 20,83,100 రూపాయలను రాష్ట్ర నిధినుంచి ఖర్చు చేయడానికి ఉద్దేశించిన అప్రొప్రియేషన్ బిల్లును, స్పీకరు శ్రీ లక్ష్మీనరసింహం దొరగారి అధ్యక్షతను సమావేశమైన ఆంధ్ర అసెంబ్లీ నేటి ఉదయం ఆమోదించింది.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఈ బిల్లును ప్రతిపాదిస్తూ, ఈ బిల్లులోని మొత్తాలకు సంబంధించిన డిమాండులపై సభవారు యిదివరకే చర్చించారు కనక బిల్లును ఆమోదించాలని కోరారు.

దీనిపై శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రసంగిస్తూ ఆంధ్ర ఆఫీసర్లకు హెచ్చు అవకాశాన్ని యిచ్చి వారు రాష్ట్రానికి యింకా ఎక్కువ ఉత్సాహంతో సేవచేసే అవకాశాన్ని యివ్వాలని అన్నారు. ఆంధ్రేతర ఆఫీసర్లను వెంటనే పంపించి వేయాలని కూడా కోరారు. దీనిపై ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావుగారు జోక్యం కలిగించుకొని ఆ విషయాన్ని యిప్పుడు ప్రస్తావించి, మన బలహీనతను బయట పెట్టుకొనడం తగదని అన్నారు. శ్రీ రమణారెడ్డిగారు గ్రామాలలో విరివిగా వైద్య సౌకర్యాలు కావాలని కోరారు. శ్రీ పి. కోదండరామయ్యగారు వరదల నివారణకు ఏర్పాట్లు జరగాలని, పోలవరం పంపింగ్ స్కీమును అమలు జరపాలని కోరారు. శ్రీ పి. ఎస్. అప్పారావుగారు శ్రీకాకుళం జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు.

చివరకు క్లాజువారీ చర్చ జరిగి బిల్లు సభవారి ఆమోదాన్ని పొందింది.

సప్లిమెంటరీ బడ్జెటులోని 20,83,100 లక్షల రూపాయల అదనపు ఖర్చులోను 15,31,700 రూపాయలు రెవెన్యూ ఖాతాను, 5,51,500 రూపాయలు పెట్టుబడుల ఖాతాను ఖర్చు చేస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములుగారు అమరత్వం చెందిన మద్రాసులోని భవనాన్ని కొనడానికి కూడా ఈ డిమాండులలో తగు మొత్తం కేటాయించబడింది.

పాట్నా ఎడిటర్ మృతి

పాట్నా, అక్టోబర్ 3—పాట్నానుంచి వెలువడే "విశ్వమిత్ర" హిందీ దినపత్రిక ఎడిటర్ శ్రీ రఘునాథ్ పాండే ప్రదీప్ నేటి ఉదయం పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో హృద్రోగంవల్ల మృతి చెందారు. "చిరంగ సునపురి" అనే గుప్తనామంతో ఆయన వినోద రచనలు సాగించి కీర్తి సంపాదించాడు.

అసెంబ్లీ సభ్యులతో జిల్లా బోర్డుల పునర్నిర్మాణం

మంత్రివర్గ నిర్ణయానికి విరుద్ధంగా ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ తీర్మానం

("ఆంధ్రప్రభ" కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 3—

జిల్లా బోర్డులను, ఆయా జిల్లాలలోని శాసన సభ్యులతో పునర్నిర్మాణం చేయాలని ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీవారు నేటి రాత్రి తీర్మానించారు. పార్లమెంటు సభ్యులకు కూడా ఈ బోర్డులలో ప్రాతినిధ్య మివ్వాలనే సూచనను త్రోసివేశారు కూడా.

నేటి రాత్రి జరిగిన పార్టీ సమావేశంలో చాలా తక్కువమంది సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలలోని శాసనసభ్యులతో జిల్లా బోర్డులను పునర్నిర్మాణం చేయాలన్న తీర్మానాన్ని శ్రీ పి. రాజగోపాల్‌నాయుడు (పీలేరు) గారు ప్రతిపాదించగా, 46 మంది దానికి అనుకూలంగాను, 25 మంది వ్యతిరేకంగాను వోటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నమంత్రులు వోటింగ్‌లో పాల్గొనలేదని తెలుస్తున్నది కాని, చర్చలలో మంత్రులలో కూడా ఈ విషయమై విభిన్నాభిప్రాయాలు కలవని తెలియవచ్చినట్టు చెప్పబడుతున్నది.

మేజర్, మైనర్ పంచాయతీలద్వారా ఎన్నికైన ప్రతినిధులతో, పంచాయతీలు లేని ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యాన్ని యిస్తూ, జిల్లా బోర్డులను పునర్నిర్మాణం చేయాలని ఆంధ్ర మంత్రివర్గం యిదివరలో చేసిన నిర్ణయాన్ని యిప్పుడీ విధంగా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీవారు మార్పు చేశారు.

ఈ విధంగా మూడు దఫాలుగా ప్రభుత్వ నిర్ణయాలను పార్టీ మార్పు చేయడం జరిగింది. రాష్ట్రంలోని పురపాలక సంఘాల గడువును జనవరి వరకు పొడిగించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాని జులై 1 వ తేదీవరకు పొడుగించాలని కొన్ని రోజులకిందటనే ఆ నిర్ణయాన్ని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీవారు మొదటిసారిగా మార్పు చేశారు. గ్రామాధికారుల బిల్లులో కొన్ని మార్పులు చేయాలని పార్టీ ఆదేశం రావడంతో, ఆ బిల్లుపై అసెంబ్లీ చర్చను ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేయించింది. పోతే యిప్పుడు జిల్లా బోర్డుల పునర్నిర్మాణంలో ప్రభుత్వ నిర్ణయాలను కాదన్న తీర్మానం జరిగింది.

జిల్లా బోర్డుల పునర్నిర్మాణాన్ని గురించి నేడు పార్టీ చేసిన తీర్మానాన్ని అనేక మంది కాంగ్రెసు సభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పబడుతున్నది. బహుశా ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సర్వసభ్య సమావేశంలో కూడా చర్చకు రావడం సంభవమని, లెజిస్లేచర్ పార్టీ చేసిన నిర్ణయాన్ని దాని ద్వారా మార్పు చేయించడానికి కూడా ప్రయత్నాలు జరగవచ్చునని వినవస్తున్నది.

జిల్లా బోర్డుల పునర్నిర్మాణ సమస్యపై నేడు కాంగ్రెసు పార్టీలో సుదీర్ఘంగాను, తీవ్రమైన ధోరణిలోను జరిగిన చర్చలలో మంత్రులలోకూడా ఈ విషయంలో విభిన్నాభిప్రాయాలు కలవని బయటపడిందట. ప్లానింగ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ-ఉపాధ్యక్షుడు శ్రీ కళా వెంకటరావుగారు జిల్లాలలోని అసెంబ్లీ సభ్యులతో జిల్లాబోర్డుల పునర్నిర్మాణం జరగాలన్న సూచనను బలపరచినట్లు చెప్పబడుతున్నది. అసెంబ్లీ సభ్యులు కొత్తగా ఎన్నికైనారు కనక వారికి ప్రజల అండదండలు కలవన్నది ఆయన వాదన సారాంశంగా కలదని చెప్పబడుతున్నది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు, అసెంబ్లీ సభ్యులతో జిల్లా బోర్డుల పునర్నిర్మాణంవల్ల ఏర్పడగల తీవ్రపరిణామాలను గురించి సభ్యులను హెచ్చరించారట. ఈ నిర్ణయానికి ప్రజలు హర్షించరని, ముఖ్యంగా కాంగ్రెసు కార్యకర్తలు, తమకు జిల్లా బోర్డులలో ప్రవేశించే అవకాశాన్ని కూడా నిరాకరించారనే నిరుత్సాహాన్ని చెందగలరని కూడా చెప్పారట.

ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారు, శ్రీ విజయ భాస్కర రెడ్డిగారు, మరికొందరు సభ్యులు కూడా శ్రీ సంజీవరెడ్డిగారి అభిప్రాయాన్ని బలపరచారట.

పార్టీ నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు ప్రస్తుతానికి ఈ విషయాన్ని వాయిదా వేయాలని, ఈలోగా సభ్యులు తమ నియోజకవర్గాలలోని ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనవచ్చునని సూచించారట. కాని, మంత్రి శ్రీ అచ్చన్నగారు వెంటనే మాట్లాడుతూ, పార్టీ నాయకుని సూచనను ఆమోదించినప్పుడు, జిల్లా బోర్డులకు సరాసరిని ఎన్నికలు జరగాలని కోరుతూ ప్రతి గ్రామంలోను సభలు, తీర్మానాలు జరగగలవని హెచ్చరించారట.

ప్రదేశ్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు, ప్రతి తాలూకానుంచి పంచాయతీ సభ్యులు ఎన్నుకొనే ఒక్కొక్క ప్రతినిధితోను, జిల్లాలోని శాసన సభ్యులతోను జిల్లా బోర్డులను పునర్నిర్మాణం చేయాలని సూచించారట కాని ఆ సూచనను వోటింగులో పార్టీ సభ్యులు త్రోసివేశారట. జిల్లా బోర్డులకు మహిళలను సభ్యులుగా కో-ఆప్ చేసుకొనాల సూచనను కూడా పార్టీ నిరాకరించిందట. చివరకు జిల్లాలలోని పార్లమెంటు సభ్యులను, ఆయా జిల్లా బోర్డులలో ఎక్స్-అఫీషియో సభ్యులుగా చేర్చుకొనాలనే సూచనను కూడా త్రోసివేసిందట.

స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు కూడా శాసన సభ్యులతో జిల్లాబోర్డులను పునర్నిర్మాణం చేయరాదనడంలో శ్రీ సంజీవరెడ్డిగారి వాదనను బలపరచారట.

చివరకు, శాసన సభ్యులతో జిల్లాబోర్డులను పునర్నిర్మాణం చేయాలని శ్రీ పి. రాజగోపాలనాయుడుగారు తెచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది.

పంచాయతీలు

పంచాయతీ బోర్డు ప్రెసిడెంటులను యిప్పటివలె గ్రామంలోని వోటర్లందరూ కలిసికాక, పంచాయతీ బోర్డు సభ్యులనుంచే ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టాలని కూడా ఐక్య కాంగ్రెసు పార్టీ నేడు తీర్మానించింది. ప్రతి పంచాయతీ బోర్డులోను ఒక మహిళను కో-ఆప్ చేసుకొనడానికి అవకాశ మివ్వాలని కూడా సిఫారసు చేసింది.

కంబోడియా కొత్త ప్రధాని నరోత్తమ్

విదేశాంగ మంత్రి పదవి కూడా స్వీకరించాడట

ప్నాంపెన్, అక్టోబర్ 2—కంబోడియా కొత్త ప్రధాని నరోత్తమ్ సిహనాక్ విదేశాంగ మంత్రి పదవిని కూడా స్వీకరించినట్లు నేడు ప్రకటించబడింది.

ఇంత వరకు ప్రధానిగా వున్న మిస్టర్ లెంగ్ నెగేత్ నేడు తన రాజీనామాను రాజుకు అందజేశాడు.

కొత్త మంత్రివర్గంలో ఉప ప్రధానిగా శామ్ సారీ, దేశీయ మంత్రిగా మిస్టర్ శామ్ యున్, రక్షణ మంత్రిగా మిస్టర్ లోన్ నాల్ నియమించబడ్డారు.

చైనాలోని ఇండియా రాయబారి

స్వదేశ ప్రయాణం

లండన్, అక్టోబర్ 3—చైనాలోని ఇండియా రాయబారి యన్. రాఘవన్ సతీసమేతంగా నేడు పెకింగ్‌నుంచి ఇండియాకు బయలుదేరి వెళ్ళినట్టు నవచైనా వార్తాసంస్థ ప్రకటించింది.

శ్రీ రాఘవన్‌ను ఇండియా ప్రభుత్వం పిలిపించింది.

చైనా విదేశాంగ శాఖ అసిస్టెంట్ మంత్రి, ఆ శాఖకు చెందిన ఆసియా వ్యవహారాల నిపుణుడు, ఇతర ఉన్నతోద్యోగులు రైల్వే స్టేషన్‌లో శ్రీ రాఘవన్‌కు వీడ్కోలు చేశారు.

బయలుదేరి వెళ్ళడానికి పూర్వం శ్రీ రాఘవన్ చైనీస్ రిపబ్లిక్ అధ్యక్షుడు మావో-సెటుంగ్‌ను కలుసుకున్నాడు.

రుమేనియా కొత్త ప్రధాని

లండన్, అక్టోబర్ 3—రుమేనియన్ నేషనల్ అసెంబ్లీ ఘియోర్ఘియుదెజ్‌ను ప్రధాని పదవినుంచి విడుదల చేయ్యాలన్న ప్రతిపాదనను నేడు ఆమోదించిందని రుమేనియన్ న్యూస్ ఏజన్సీ ప్రకటించింది. ఆయన రుమేనియన్ వర్కర్స్ (కమ్యూనిస్ట్) పార్టీ ప్రథమ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

కొత్త ప్రధానిగా మిస్టర్ చివు స్టోయికా నియమించబడ్డాడని కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది.

మోటారు మాన్యుయల్

మెకానికల్ భాగము రు 6/-, ఎలెక్ట్రికల్ భాగము రు 6/-, స్టీమ్ ఇంజన్ డ్రైవింగ్ రు. 5/-, ఆయిల్ ఇంజన్ డ్రైవింగ్ రు. 5/-, మెకానిక్సు గైడు రు 5/-, అన్నియు తెలుగు పుస్తకములు. కోట యజ్ఞరామశర్మ, ఎం.ఇ., చింతగుంటపాలెం, ఇందురుపోస్టు, (కృష్ణాజిల్లా)

మద్రాసు కేసినో

రెండవ వారము

రోజూ 3 ఆటలు, మ 2, సా 6, రా 9-45 గం.

వినోదావారి మహత్తర చిత్రరాజము

కన్యాశుల్కము

(తెలుగు)

పాత్రలో—ఎన్ టి రామారావు

రబ్బరు చేతి తొడుగులు

10"నుంచి 24"పొడుగు దావకాలకు, షాపులకు చెడనివి. తోళ్ళ పదును పరిశ్రమలకు బట్టల మిల్లులకు, అద్దకం ఫ్యాక్టరీలకు పనికి వచ్చును.

మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ, 2, ఎర్రబాలు చెట్టి వీధి, మద్రాసు-1.

వివరము

మంచి అవకాశము. గ్రంథకర్తలకు ఆంధ్ర టి. బి. సి. కు పంపినవీ పంపుచున్ననూ కొన్ని పెక్కుటు వ్రాసినవి. అచ్చు పడినవి ఉన్నచో మాతో సంప్రదించండి.

శ్రీరామా అండ్ కో, చీరాల

దిగుమతి చేయబడిన

ఆఖరు కన్ సైన్ మెంటు

డ్యూట్జ్

డీసెల్ ఇంజన్

హోరిజాంటల్, కోల్డు స్టార్టు

26/28 హా. ప.

స్టాకు మితంగానే ఉన్నది.

వివరములకు:-

హిందూస్తాన్ ఎలెక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్.

పో. బా. నం. 627, బొంబాయి-1

Mas

భారత ప్రభుత్వము

ఆహార, వ్యవసాయ శాఖ

టెండరు నం. 'XVIII'

బియ్యం / ధాన్యమునకు

20042/55/పి-1 (XVIII)

టన్నులలో దిగువ తెలిపిన రీతిగా మద్రాసు, మైసూరు, తిరువాన్కూర్ - కొచ్చిన్ పేటలు లోని సెంట్రల్ రిజర్వు గిడ్డంగులనుండి బియ్యం/ధాన్యం కొనడానికి కొనుగోలుదారులనుండి పీలువేసిన టెండర్లు, మద్రాసులోని భారత ప్రభుత్వం. రీజనల్ డైరెక్టర్ (ఆహార శాఖ) గారిచే కోరబడుతున్నవి.

మద్రాస్ సిటీ: 1,500; పొల్లాచ్చి: 400; తిరుప్పూర్: 1450; ఉత్తర ఆర్కాటు: 750; మదురై, రాంనాడ్: 150; కడలూరు: 1200; కోయంబత్తూరు: 1900; ఆవడి: 2750; మైసూరు: 2000; అల్లెప్పి, కోయిలోన్, మటంచేరి, త్రిచూర్, తిరువనంతపురం: 8000; కొచ్చిన్: 3400 మొత్తము: 23,600 టన్నులు. అమ్మకము షరతులు నిబంధనలు కల టెండరు ఫారములలో టెండర్లు 13-10-55 లోగా రీజనల్ డైరెక్టరుకు చేరవలెను. సెటు 1 కి రు. 2/- లు నగదు చెల్లించి (ఈ సొమ్ము వాపసు చేయబడదు) మద్రాసు-14, రాయపేట, 41 వైట్సు రోడ్డు నందలి రీజనల్ డైరెక్టరు (ఆహార శాఖ) ఆఫీసులో టెండరు ఫారములు పొందవచ్చును. పోస్టలు ఆర్డర్లుగాని, పోస్టేజి బిళ్లలుగాని అంగీకరింపబడవు. ఎ సి 502 (33)

తమ్మిలేరుపై ఆనకట్ట నిర్మాణం

మంత్రులవద్దకు రాయబారం

కర్నూలు, అక్టోబర్ 3—తమ్మిలేరుపై ఆనకట్టను నిర్మించాలని కోరుతూ శ్రీ ఎం. వెంకటరామయ్య, శ్రీ పి. శ్రీరామమూర్తి గార్లు నేటి ఉదయం డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి శ్రీ టి. లచ్చన్నగార్లను కలుసుకొని తమ్మిలేరు రిజర్వాయర్ కమిటీ తరఫున ఒక మెమోరాండం సమర్పించారు.

ఏటేటా సంభవిస్తున్న వరదల నివారణకు తమ్మిలేరుపై ఆనకట్ట నిర్మించడం అవసరమని, ఈ పథకం కింద దాదాపు 26,000 యకరాల భూమి సాగులోనికి తీసుకొనిరాబడగలదని అంచనా వెయ్యబడిందని, రైతులు అభివృద్ధి పన్నును చెల్లించడానికి సిద్ధంగా వున్నారని తొలి పంచవర్ష ప్రణాళిక కింద తమ్మిలేరుపై ఆనకట్ట నిర్మాణానికి వలసినా మంజూరు చేయడానికి తగు చర్యలను తీసుకోవాలని రాయబారవర్గం వారు కోరారు.

కర్నూలు, అక్టోబర్ 3—డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, నేడు రాజభవన్‌లో గవర్నరు శ్రీ సి. యం. త్రివేదీని కలుసుకున్నారు.

ఆంధ్రప్రభ
సంపాదకుడు: నార్ల వెంకటేశ్వరరావు

1955 అక్టోబర్ 5 బుధవారం

జిల్లాబోర్డుల పునర్నిర్మాణం

"ఆ ముచ్చట్లంగారిని చేయబోయి కోతిని చేసిన" చందంగా వున్నది జిల్లాబోర్డుల పునర్నిర్మాణం విషయమై ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నిన్న చేసిన తీర్మానం. మైనర్, మేజర్ పంచాయతీలు ఎన్నుకొనగల సభ్యులతో కొత్త జిల్లాబోర్డులను యేర్పరచాలనీ, ఏ పంచాయతీ లేని గ్రామాలకు ప్రాతినిధ్యంకోసం తగు యేర్పాటు చేయాలనీ మంత్రివర్గం చేసిన నిర్ణయమే పూర్తిగా సంతృప్తికరమైంది కాదు. అయినా, ఇప్పుడు జిల్లాబోర్డులకు యెన్నికలకోసం ఇరవై, ముప్పై లక్షలవరకు ఖర్చు చేయడం సాధ్యంకాదన్న కారణాన, పంచాయతీల ద్వారా పరోక్షపు ఎన్నికలకు సమ్మతించవచ్చు. కాని, ఈ పరోక్షపు ఎన్నికలు సయితం అనవసరమని, జిల్లాబోర్డులను ఆయా జిల్లాల శాసనసభ్యులకు అప్పగించాలని కోరడం ఏమి సబబు?

శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులన్న మాటకు ఆక్షేపణ లేదు. ఇటీవలనే వారిని ప్రజలు ఎన్నుకొన్నారనడం కూడా నిజమే కావచ్చు. కాని, రాష్ట్ర శాసన సభకు, జిల్లా బోర్డులకు భేదం లేదా? అది పెద్ద సంస్థ కాగా, ఇవి చిన్నవి కావడమే కాక, వాటి ప్రతిపత్తిలో, నాటి అధికారాలలో, వాటి విధులలో పూర్తి వ్యత్యాసం లేదా? అయినప్పుడు ఒక విధమైన ప్రజా ప్రాతినిధ్య సంస్థకు ఎన్నికైనవారు అన్ని విధాలైన సంస్థలకు ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధులే అన్నట్టు వ్యవహరించడం న్యాయం కాగలదా?

రాష్ట్ర శాసన సభకు ప్రజలు తమ ప్రతినిధులను పంపింది రాష్ట్రానికి కావలసిన శాసన నిర్మాణ బాధ్యతను వారు వహించాలని. అది గురుతర బాధ్యత; సంవత్సరానికి కనీసం ఆరు నెలలైనా ఏకదీక్షతో నిర్వర్తించవలసిన బాధ్యత. దానిపైనే దృష్టిని కేంద్రీకరించక, జిల్లాబోర్డుల పరిపాలనా బాధ్యతను కూడా తామే స్వీకరిస్తామని శాసన సభ్యులు తమంతటతాము ముందుకు వస్తే, ఏ ప్రధాన ప్రయోజనాన్ని కోరి తాము రాష్ట్ర శాసన సభకు ప్రతినిధులను పంపించారో, ఆ ప్రయోజనాన్ని తాము పూర్తిగా పొందలేకపోవచ్చునన్న సంశయం ప్రజలకు కలగవచ్చుగదా?

ఇంకొక విషయం: జిల్లాబోర్డులన్నవి స్థానిక స్వపరిపాలనాధికార సంస్థలు. ప్రత్యక్షంగా కాకపోతే, కనీసం పరోక్షంగానైనా వాటికి ప్రత్యేకంగా ఎన్నికలు జరగకపోతే, అవి "స్థానిక సంస్థలు"గా మిగలకపోవుగాని, "స్వపరిపాలనాధికార" సంస్థలు మాత్రం కాబోవు. స్వపరిపాలనాధికారంలో ప్రజలకు శిక్షణా కేంద్రాలుగానే స్థానిక సంస్థలు ఉద్దేశించబడినాయి. పంచాయతీ బోర్డులను రద్దుచేసి, గ్రామ పరిపాలనా బాధ్యతను గ్రామాధికారికి పూర్తిగా అప్పగిస్తే, ఇప్పటి గ్రామ కక్షలకు ఒక ప్రధాన కారణం అంతరించవచ్చునన్న; పరిపాలన సురింత సమర్థవంతంగా జరగవచ్చు, కాని, అనుమూలంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులే లేకుండా పోతాయి. ప్రతి పౌరుడు అవసరం వచ్చినప్పుడు నాయకత్వం వహించగలిగితేనే, ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం పదిలంగా మిగలడం! నాయకత్వం వహించడంలో, పరిపాలనా బాధ్యతలను స్వీకరించడంలో ఏలైనంత హెచ్చుమందికి శిక్షణ నివ్వాలంటే, ఏలైనంత హెచ్చుమంది స్థానిక సంస్థల సభ్యులు కావడానికి అవకాశం కల్పించాలి. నిజానికి మన శాసన సభ్యులకు స్థానిక సంస్థలు "ప్రైవేట్ స్కూలు" కావాలి. ఇట్టి పరిస్థితిలో శాసనసభ్యులే స్థానిక సంస్థలలో ఒక ముఖ్య విభాగమైన జిల్లాబోర్డులను అప్పగింతలో పెట్టుకొనగలమనడం సమంజసం కాగలదా?

ఇతర విధాల కూడా ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నిన్న చేసిన తీర్మానం విమర్శనీయమైందే. తాము ప్రజా ప్రతినిధులైనందున జిల్లాబోర్డులను తమకు అప్పగించాలన్న అసెంబ్లీ మెంబర్లు పార్లమెంటు సభ్యులను కూడా జిల్లాబోర్డు సభ్యులనుగా పరిగణించాలన్న ప్రతిపాదనను ఎందుకు తోసిపుచ్చవలసి వచ్చింది? తామేనా ప్రజా ప్రతినిధులు? వారుకారా?

వడ్డించేవారు తామేగదా అని తమ విస్తళ్లలోనే అన్ని కూరలను, అన్ని పచ్చళ్ళను ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీవారు వడ్డించుకొనసారంభించారనే భావం నిన్నటి తీర్మానం ప్రజాభావాలకు కలిగించగలదనడంలో సందేహం లేదు. ఇంతేకాక, నిన్నటి తీర్మానం తిర్వాతి మంత్రివర్గం ఒక్క—త్రాటిపై నడవడం లేదని, పార్టీపై మంత్రివర్గానికి పలుకుబడి తక్కువని లోకం అనుకోగలదు కూడా. మంత్రివర్గం చేసిన నిర్ణయాలను పార్టీ సవరించడం ఇది మూడవసారి. పైగా, నిన్నటి తీర్మానం విషయంలో మంత్రుల మధ్యనే భేదాభిప్రాయాలు కలవని వినికిడి. ఇవన్నీ నిస్సందేహంగా శోచనీయ పరిణామాలు. తన నిర్ణయాలను పార్టీలో సమర్థించుకొనలేని పరిస్థితిలో మంత్రివర్గం తానే ముందుగా ఒక తీర్మానానికి రాకుండా ప్రతి ముఖ్య విషయాన్ని పార్టీలో చర్చకు పెట్టడం రాజనీతిజ్ఞత కాదా?

ఐసెన్ హోవర్ పరిస్థితి

దుర్లక్షణాలేవీ కన్పించలేదట

డెన్వర్, అక్టోబర్ 3—అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఆరోగ్యంలో దుర్లక్షణాలు సూచించే మార్పులేవీ రాలేదని నేడు డాక్టర్లు ప్రకటించిన కారణంగా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వాతావరణం తగ్గింది.

అమెరికా ప్రెసిడెంట్ ఆరోగ్యం సంతృప్తికరంగానే వున్నట్లు కూడా డాక్టర్లు ప్రకటించారు.

(1 వ పేజీ తరువాయి)

తెలుస్తున్నది. అందులోను, ఈ చట్టాన్ని గతంనుంచి అమలుజరపాలనే విషయంలో ఒక సూచనను, కొన్ని రకాల ఈ నాముల సను మినహాయింపు చేయాలన్న మరొక సూచనను కేంద్రం చేసినట్టు తెలుస్తున్నది వీటన్నింటిన్ని వివరంగా విజయవాడ సమావేశంలో ఐక్య కాంగ్రెసు పార్టీ చర్చించనున్నది కూడా.

కొత్త పన్నులు

కొత్త పన్నుల ప్రతిపాదనల విషయంలో కూడా మాగాణీ శిస్తులు, ఏటి తీరువ రేట్ల పెంచదలచినట్లు ముఖ్యమంత్రి గత జూలైలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ చేసిన ప్రసంగంలోని సూచనలు యింకా శాసన రూపాన్ని పొందలేదు. ఈ పన్నులకు కూడా పార్టీలో కొంత ప్రతిఘటనవుంది. శిస్తులమీద సర్‌చార్జీలను కూడా విధించగలమన్న సూచనను ముఖ్యమంత్రి బడ్జెటు చర్చలో చేసివున్నారు. ఈ ప్రతిపాదనలను కూడా విజయవాడ సమావేశంలో చర్చకు పెట్టడం జరిగింది.



"జిల్లాబోర్డుల పునర్నిర్మాణ విధానంపై మంత్రులలోనే విభేదాలు కలవని వినికిడి"—కర్నూలునుంచి వార్త

విజయవాడలో ఎరువుల ఫ్యాక్టరీ

సప్లిమెంటరీ డిమాండులపై చర్చలో ముఖ్యమంత్రి వివరణ

కర్నూలు, అక్టోబరు 3—ఆంధ్రరాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం చేత స్థాపింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో ప్రకటించారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి బొగ్గు, నీటి సప్లయి, రవాణా సౌకర్యాలు విరివిగా కావాలని అటూ తాను ఫ్యాక్టరీ విషయమై ప్రణాళిక లేఖ వ్రాయడం జరిగిందని, కేంద్రంలోని ఉత్పత్తి శాఖా మంత్రి శ్రీ కె. సి. రెడ్డిగారితో కూడా సమాలోచనలు జరిపి వున్నామని కూడా, 1955-56 సప్లిమెంటరీ బడ్జెటు డిమాండులపై చర్చలో శ్రీ గోపాలరెడ్డిగారు తెలియజేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర ప్రభుత్వం సొంతంగా సిమెంటు ఫ్యాక్టరీని స్థాపించే విషయమై ప్లానింగ కమిషన్‌తో తాము సంప్రదింపులు జరిపివున్నామని, ప్లానింగ్ కమిషన్ నుంచి ఈ విషయంలో వ్యతిరేకమైన సలహా వచ్చిందని కూడా ఆయన ప్రకటించారు. ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని సొంతంగా ప్రారంభించాలంటే, విపరీతమైన పెట్టుబడి అవసరం కాగలదన్నారు కూడా.

నేటి మధ్యాహ్నం ఫలహారాల అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశంలో 1955-56 సప్లిమెంటరీ బడ్జెటుకు చెందిన 20 83 100 రూపాయల డిమాండులను వోటు చేయడం సభవారు పూర్తిచేశారు. పరిగా అయిదు గంటలకు. సివిల్ పనుల డిమాండుపై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూవుండగా, స్పీకరు చర్చను నిలుపుచేసి, మిగిలిన ఆరు డిమాండులను చర్చ లేకుండా వోటింగ్‌కు పెట్టగా సభవారు ఆమోదించిన తరువాత సభను మంగళవారానికి వాయిదా వేశారు.

సహకారశాఖ డిమాండుపై జరిగిన చర్చలో శ్రీ యం. సత్యనారాయణరాజుగారు విజయవాడలో ఎరువుల ఫ్యాక్టరీని పోడవరంలో పంచదార ఫ్యాక్టరీని ప్రారంభింప జేయాలని కోరారు. శ్రీ పి. విశ్వేశ్వరరావుగారు పరిశ్రమలను వికేంద్రీకరింప జేయాలని సూచించారు. శ్రీ యం. నాగిరెడ్డిగారు, నాగార్జున సాగర ప్రాజెక్టు ప్రాంతంలో ప్రభుత్వమే సొంతంగా సిమెంటు ఫ్యాక్టరీని ప్రారంభించాలన్నారు. సత్యాడులో రాతి బొమ్మల పరిశ్రమను ప్రోత్సహించాలని సూచించారు. శ్రీ సి. సత్యనారాయణగారు కేంద్ర సిల్కు బోర్డుల పరిశ్రమల డైరెక్టరుకు ప్రాతినిధ్యం వుండాలని. చేనేత పరిశ్రమలో కొత్త పద్ధతులను ప్రవేశ పెట్టాలని కోరారు. శ్రీ వందానారాయణప్పగారు, రంగుల ఫ్యాక్టరీని ప్రారంభించాలని, గాజులు, పూసలు పరిశ్రమను ప్రోత్సహించాలని కూడా చెప్పారు. శ్రీ బి. శివయ్యగారు, పొగాకు నుంచి నికోటిన్ తీసే ఫ్యాక్టరీని ప్రారంభించాలని సూచించారు. చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ చిన్న పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. "యిక్కడి వాతావరణాన్నిబట్టి" కొన్ని పరిశ్రమలను రాష్ట్రంలో ప్రారంభించడానికి పారిశ్రామికులు ఉత్సాహంగా ముందుకు రావడం లేదని చెప్పారు. చివరకు డిమాండు ఆమోదించబడింది.

ఆ తరువాత మెష్యూల్ తరగతులు, ఆదివాసుల సంక్షేమానికి సంబంధించిన డిమాండుకు శ్రీ పద్మనాభరాజుగారు కోత తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్లను అభివృద్ధి చేయాలని శ్రీ బి. సూర్యనారాయణగారు చెప్పారు. మినర్ మహ్మూద్ తహసీలీ అనుభవం కలిగిన వారిని అసెంబ్లీలో రేంజర్లుగా నియమించాలని కోరారు. అడవుల రోడను అభివృద్ధి చేయాలని శ్రీ రాము నాయుడుగారు కోరారు. చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ ఏజెన్సీ ప్రాంతాల వారికి వైద్య, విద్యా సౌకర్యాలు కలిగించడానికి ప్రత్యేకమైన కృషి జరగగలదని హామీ యిచ్చారు. చివరకు వోటింగ్‌లో కోత తీర్మానం వీగిపోయి, డిమాండు ఆమోదించబడింది.

ఆ తరువాత సివిల్ పనులకు చెందిన 7,75,200 రూపాయల డిమాండుకు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు కోత తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, మద్రాసులో శ్రీ పొట్టి శ్రీరాములుగారు అసువులు బాసిన యింటిలో,

ఒకటవ ఫారంనుంచి మూడవ ఫారంవరకు స్కూలు ఫీజుల తగ్గింపు

—పరిశీలనకు ముఖ్యమంత్రి హామీ

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 4—హైస్కూళ్ళలోని కింది తరగతులలో ఒకటినుంచి మూడవఫారం వరకు—విద్యార్థుల జీతాలను తగ్గింపజేయడాన్ని గురించి హెడ్ మాస్టర్లతో సంప్రతించి తగు నిర్ణయానికి రాగలదని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో వాగ్దానం చేశారు.

నేటి అసెంబ్లీలో శ్రీ రంగనాథమొదలియార్‌గారు, విద్యార్థులనుంచి విపరీతంగా స్కూలు ఫీజులు వసూలు చేస్తున్నారని, కనీసం ఒకటి నుంచి మూడవ ఫారం వరకైనా ఫీజులను తగ్గింపజేస్తారా అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి పై సమాధానం చెప్పారు.

రాష్ట్రంలోని 13 పాఠశాలలలో చేతివృత్తులు నేర్పబడుతున్నవని, వాటిలో సాలీనా 500 మంది విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారని ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావుగారు, శ్రీ ఎన్. సి. శేషాద్రిగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ పాఠశాలలు కాకినాడ, విజయనగరం, భీమవరం, గుంటూరు, నెల్లూరు పలమనేరు, మాచెర్ల, పెదపాడు, గుడివాడ, ఇనుకపల్లిలలో కలవనికూడా తెలియజేశారు.

అయిదు టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్లలో చేరదలిచే విద్యార్థుల సంఖ్య తక్కువగా వున్నందున 1954-55 నుంచి దీనిలో విద్యార్థులను చేర్చుకొనడం మానివేశారని, ఇది కేవలం పరిశోధనకు ఉద్దేశించబడిన సంస్థ మాత్రమేనని శ్రీ ఎన్. వెంకయ్యగారి ప్రశ్నకు సమాధానంగా ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావుగారు చెప్పారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కింద సాలీనా లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నదనికూడా వివరించారు.

పరిశ్రమల బోర్డులో పదిమంది సభ్యులు కలరని, ఆరిక సహాయానికై ప్రయివేటు పారిశ్రామికులనుంచి రాగల అర్జీలను వీరు పరిశీలించి ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయగలరనికూడా శ్రీ వావిలాల ప్రశ్నకు సమాధానంగా ప్లానింగ్ మంత్రి చెప్పారు. ఇప్పటికి ఏడుఅర్జీలను పరిశీలించి మూడింటికి సహాయం చేయాలని, రెండింటికి చేయరాదని, రెండు యింకా వివరాలు చెప్పాలన్న నిర్ణయాన్ని చేసిందని కూడా ఆయన అన్నారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ

అవసరమైతే ఏర్పాటు చేయగలమని ముఖ్యమంత్రి హామీ

కర్నూలు, అక్టోబర్ 4—ఫజల్ అలీ కమిషన్ నివేదికపై శాసనసభ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా ఇండియా ప్రభుత్వం కోరితే, ప్రత్యేక అసెంబ్లీని సమావేశ పరచి నివేదికను చర్చించగలమని నేడు అసెంబ్లీలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారి ప్రశ్నకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు హామీనిచ్చారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదిక అధికారపూర్వకంగా ప్రకటించబడకముందే దానిపై చర్చించడం సక్రమం కాదని కూడా ముఖ్యమంత్రి అన్నారు. నేటి సాయంత్రంతో అసెంబ్లీ సమావేశం వాయిదా పడుతున్నందున ఫజల్ అలీ కమిషన్ నివేదికను అసెంబ్లీ ఎప్పుడు చర్చించగలదని శ్రీ గోపాలకృష్ణయ్యగారు అడిగారు.

ఇండియా విమానాల విడిభాగాల గల్లంతు

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ ఇటీవల పేకరించిన ఎనిమిది హెరాన్ విమానాలకు అవసరమైన ముఖ్యమైన విడిభాగాల బంగీలు గల్లంతు అయినందున ఆ విమానాలు నడపడంలో అవరోధం ఏర్పడినట్లు విశ్వాసనీయంగా తెలుస్తున్నది.

కొన్ని వారాలక్రితం బొంబాయినుంచి ఢిల్లీకి రైలుద్వారా పంపబడిన ఆ బంగీలు ఏమైపోయినదీ యింకా గమ్యం చేరలేదట. లండన్ నుంచి తిరిగి విడిభాగాలు తెప్పించబడుతున్నట్లు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—వరదపీడిత ప్రాంతాలలో బాధితులకు సహాయం చేయడానికిగాను అమెరికా పంపిన 20,000 టన్నుల ఆహారపదార్థాల బహుమతిని ఇండియా ప్రభుత్వం ఆమోదించిందని విదేశీ ఇండియా ప్రభుత్వం ఆర్థికశాఖ నేడొక ప్రకటన చేసింది.

ఇండియాలోని అమెరికా రాయబారి షెర్మన్ కూపర్ అమెరికా ఈ ఆహార పదార్థాలను బహూకరించనున్నట్టుగా ఇండియా ప్రభుత్వం వ్యవసాయశాఖా మంత్రి డాక్టర్ పంజాబ్ రావ్ దేశ్‌ముఖ్‌కు తెలియజేశారు.

వారి కాంక్షల విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. శ్రీ యం. నాగిరెడ్డిగారు కోత తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మాచర్ల నుంచి నాగార్జున సాగరకు హైదరాబాదుగా రోడ్డు వేయడంలో ప్రభుత్వం కొంత అశ్రద్ధ చేసిందని విమర్శించారు. రోడ్లను వేస్తున్న కంట్రాక్టర్లు కూడా సరిగా వ్యవహరించడం లేదని అన్నారు. ఆ తరువాత డిమాండు ఆమోదించబడింది.

ఆ తరువాత సివిల్ పనుల్లో మంత్రాలు పరిశోధనలకు సంబంధించిన డిమాండుకు శ్రీ వి. విశ్వేశ్వరరావుగారు కోత తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ రోడను మరమ్మతు చేయడంలో అలస్యాలు జరుగుతున్నవని విమర్శించారు. ఈ విషయాలను పరిశీలించ చేయగలనని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. అప్పటికి సప్లిమెంటరీ డిమాండులపై చర్చకు నిర్ణయించిన గడువు పూర్తి కావడంతో మిగిలిన డిమాండులను చర్చ లేకుండా వోటుకు పెట్టి, సభను మంగళవారానికి స్పీకరు వాయిదా వేశారు.

జి. సి. ఇ. యం. పరీక్షలు

డిసెంబర్ నెలలో

మద్రాసు అక్టోబర్ 1—జి. సి. ఇ. యం. పరీక్షలు 1955 వ సంవత్సరం డిసెంబరు నెలలో జరుగుతవి. పరీక్షల రుసుము చెల్లించవలసిన కడపటి దినం అక్టోబరు 20 వ తేదీ ఒక రూపాయి పెనాల్టీతో చెల్లించడానికి గడువు అక్టోబర్ 21 వ తేదీవరకు వున్నది.

పరీక్షల మెమోరాండం, సూచనలు త్వరలో ఫోర్ట్ సెయింట్ జార్జి గెజెట్‌లో ప్రకటించబడగలవని ప్రభుత్వం పరీక్షల కమిషనర్ కార్యాలయం నుంచి కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

ఇండొనేసియా ఎన్నికలలో నేషనలిస్టులకే మొగ్గు

జకార్తా, అక్టోబర్ 2—ఇండొనేసియాలో ఎన్నికలకు సంబంధించిన అధికార ఫలితాలను బట్టి మషుమీ పార్టీకి నేషనలిస్టుల పైన మొగ్గు చూపుతున్నదని తెలుస్తున్నది. ఇంతకుముందు సూచనలుబట్టి మషుమీ పార్టీకే మెజారిటీ లభించే ఆవకాశం వున్నట్లు కనిపించింది.

శ్రీ లిమాయికి పదేండ్ల కఠిన శిక్ష

గోవా మిలిటరీ ట్రిబ్యునల్ తీర్పు

బెల్గాం, అక్టోబర్ 4—మే 28 వ తేదీన గోవాలో సత్యాగ్రహం చేసిన భారతీయ-దళం నాయకుడు శ్రీ ఎన్. జి. లిమాయికి గోవాలోని మిలిటరీ ట్రిబ్యునల్ పదేండ్ల కఠినశిక్ష విధించినట్లు పోర్చుగీసువారి ఆధీనంలోవున్న గోవా రేడియో నేడు ప్రకటించింది.

ఆయనకు రోజుకు 50 ఎస్కుడోలచొప్పున రెండు సంవత్సరాలపాటు జరిమానా కూడా ట్రిబ్యునల్ విధించింది.

శిక్షాకాలం అనంతరం ఆయనను గోవా నుంచి వెళ్ళగొట్టవలెనని ట్రిబ్యునల్ ఉత్తరువు చేసింది. శ్రీ లిమాయి ఈ తీర్పుపై అప్పీలు చేసుకోలేదని కూడా గోవా రేడియో ప్రకటించింది.

డామన్ సరిహద్దులో "బైఠాయింపు సత్యాగ్రహం"

వలంటీర్లచే విరమణ

వాపి, అక్టోబర్ 3—డామన్‌లో సత్యాగ్రహం చెయ్యడానికై బయలుదేరి, పోలీసులు అడ్డగించిన కారణంగా నిన్న మధ్యాహ్నం 12-30 గంటలకు మోరైకస్సమ్ చౌకీవద్ద బైఠాయించి నిరసన తెల్పిన ప్రజా-సోషలిస్టు వలంటీర్లు 28 గంటల అనంతరం నేడు తమ పట్టుదలను సడలినారు.

"బైఠాయింపు సత్యాగ్రహం" విరమణకు చిహ్నంగా నేటి సాయంకాలం వలంటీర్లు పతాకోత్సవం జరిపారు. వారిని కావలిగా వున్న పోలీసులుకూడా జాతీయపతాకానికి వందన సమర్పణ చేశారు.

ఇండియా భూభాగంలో తమను పోలీసులు అక్రమంగా అపుచేసి, ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఒత్తిడి చేసినారని సత్యాగ్రహ దళం నాయకుడు శ్రీ సురేశ్ జోషి ప్రకటించాడు.

సాయంకాలం నాలుగు గంటలకు ముగ్గురు వలంటీర్లు స్పృహతప్పి పడిపోగా, వారిని హాస్పిటల్‌కు చేర్చారు.

సత్యాగ్రహుల పాదాలపై పోలీసులు కూర్చున్న కారణంగా సత్యాగ్రహుల కాళ్ళు తిమ్మిరెక్కినవని. వారికి (సత్యాగ్రహులకు) మగత కూడా ఎక్కినదని గుజరాత్ పి. ఎస్. పి. తాత్కాలిక కార్యదర్శి శ్రీ బ్రహ్మకుమార్‌భట్ ప్రకటించాడు.

బాపూజీ బొమ్మలను తగులబెట్టాలట

బుకర్తలకేచుల పుత్తరువు

గోవా సరిహద్దు, అక్టోబర్ 3—స్కూలు పాఠ్య పుస్తకాలలో గాంధీజీ బొమ్మలు, భారత త్రివర్ణ పతాక, ఇతర జాతీయ చిహ్నాలు కల పేజీలను చించి తగులబెట్టవలెనని పోర్చుగీసు ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

విద్యార్థులు మరాఠీ చదవక పోర్చుగీసు భాషాపరిజ్ఞానం పెంపొందించుకోవాలని అధికారులు హితవు చెబుతున్నారట.

పుదుచ్చేరిలో పండిట్ నెహ్రూ

పుదుచ్చేరి అక్టోబర్ 4—ప్రధాని పండిట్ నెహ్రూ కుమార్తె శ్రీమతి ఇందిరా గాంధి తదితరులతో నేడు ఇక్కడికి వచ్చారు.

రాష్ట్ర సరిహద్దు వద్ద ఆయనకు చీఫ్ కమిషనరు కేవల్‌సింగ్, కౌన్సిలర్లు, చీఫ్ సెక్రటరీ, మేయర్ మున్నగువారు స్వాగతమిచ్చారు.

తర్వాత ప్రధాని నెహ్రూ పోలీసు వందనాన్ని స్వీకరించారు.

నేడు నగరమంతా తోరణాలతో అలంకరించబడింది. ప్రజలందరు ప్రధాని సందర్శనానికి ఉత్సాహంతో వున్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి సాయంత్రం స్త్రీ జాగృతిసంఘ సభ్యుల సమావేశంలో మద్రాసు రాష్ట్రంలో శిశు సంక్షేమానికి సంబంధించిన సమస్యలను గురించి చర్చించారు.

చిత్తశుద్ధితో హృదయ పరీక్ష

గాంధీ జయంతిలో కాంగ్రెస్ వాదికి శ్రీ ఢేబర్ విజ్ఞప్తి

పాట్నా, అక్టోబరు 2—గాంధీ జయంతి సందర్భంగా బీహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సదాకత్ ఆశ్రమంలో నేడు కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఢేబర్ ప్రసంగిస్తూ, ఈగాంధీజయంతి శుభ ముహూర్తంలో చిత్తశుద్ధితో ఆత్మపరీక్ష జరుపుకోవాలన్నారు.

కాంగ్రెసువాదులు కాంగ్రెస్ పతాకాలలో ఇమిడివున్న సౌభ్రాతృభావాన్ని, త్యాగదృష్టిని, పవిత్రతను అలవరచుకొని దేశంలో సామరస్య పూర్వకమైన, పవిత్రమైన వాతావరణం కల్పించాలని ఆర్థించారు.

ఆశ్రమంలో జరిగిన సూత్రయజ్ఞంలో శ్రీ ఢేబర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీమన్నారాయణ్, తక్కిన ప్రముఖ కాంగ్రెస్ వాదులు పాల్గొన్నారు.

రాజ్‌ఘాట్‌కు తీర్థప్రజ

నేడు గాంధీజయంతి సందర్భంగా వేలాది ప్రజలు రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధిని దర్శించారు.

సమాధికి పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలలోను, భజనలలోను పాల్గొన్నారు.

హోం శాఖామంత్రి పండిట్ గోవింద వల్లభ పంత్, రక్షణ శాఖామంత్రి డాక్టర్ కట్జూ, తదితరులు ప్రార్థనలలో పాల్గొన్నారు.

బెంగాల్‌లో జాతీయ వికాస శాఖలకు ప్రారంభం

హూగ్లీనదీతీరంలోని గాంధీఘాట్‌లో నేడు ప్రార్థనలు, భజనలు జరిగాయి. గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలలోని భాగాలు పఠించబడ్డాయి.

ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరు జాతీయవికాస కేంద్రం బ్లాకులు ప్రారంభించబడ్డాయి.

యు. పి. లో ఖైదీల విడుదల

గాంధీజీ జయంతి సందర్భంగా నేడు యు. పి. జైళ్లలోని కొన్ని రకాల ఖైదీలు విడుదల చేయబడ్డారు.

యు. పి. పబ్లిక్ పనుల శాఖా మంత్రి నేడు భూదాన, సంపత్తిదానయజ్ఞం కోసం లక్నోనుంచి ఫతేపూరుకు ఐదు రోజుల యాత్ర ప్రారంభించారు.

కొన్ని జైళ్లలో ఖైదీలు సూత్రయజ్ఞం జరిపారు.

మధ్యప్రదేశ్‌లో కళాశాలల ప్రారంభం

మధ్యప్రదేశ్‌లోని రాయపూర్‌లో గాంధీ జయంతి సందర్భంగా సంస్కృత కళాశాల, ఆయుర్వేద కళాశాల ప్రారంభించబడ్డాయి. జబ్బల్‌పూర్‌లో శిశు గృహం నెలకొల్పబడింది. రాష్ట్రమంతటా మద్యనిషేధ సప్తాహం నేటినుంచి ప్రారంభం కావడం మరొక విశేషం.

గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు రాజ్‌భవన్‌లో ఖాదీ హుండీల కానుకలకు ప్రారంభోత్సవం జరిపారు. క్షయరోగ నివారణ సీళ్ల అమ్మకం ప్రారంభోత్సవం కూడా జరిగింది.

శ్రీనగర్‌లో

శ్రీనగర్‌లో గాంధీజయంతి అతి ఘనంగా జరుపబడింది. ఉదయం కాశ్మీర్ ప్రధాని బక్షీ గులాం మహమ్మద్ వాది కార్యకర్తలతో కలిసి ప్రేమతో ప్రసాదాను మూడి 4,000 రూపాయల ఖాదీ వస్త్రాలను విక్రయించారు.

ఖట్మండూలో

ఖట్మండూలో ఇండియా-నేపాల్ సాంస్కృతిక కేంద్రం స్థాపన గాంధీ జయంతి ఉత్సవాలలో ప్రత్యేకత. నేపాల్‌లో ఇండియా రాయబారి శ్రీ భగవాన్ సహాయ్ ఈ కేంద్రానికి ప్రారంభోత్సవం జరిపారు.

భారత గాయకుడు పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ గాంధీజీకి అత్యంత ప్రియమైన "రఘుపతిరాఘవ రాజారాం" గీతం గానం చేశారు.

లండన్‌లో ఉత్సవాలు

ఉపదేశ ముద్రలోవున్న బుద్ధభగవానుని, గాంధిమహాత్ముని నిలువెత్తు చిత్రాలముందు లండన్‌లోని భారతీయులు గాంధీ జయంతి జరిపారు.

ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించిన ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ప్రసంగిస్తూ, గాంధీజీని సంస్మరించడానికి, ఆ మహా నాయకునికి విశ్వాసపాత్రులైన అనుచరులుగామనలను పునరంకితం చేసుకోడానికి ఈ సమావేశం ఏర్పాటుచేయబడిందన్నది.

పెక్కు సంవత్సరాలపాటు గాంధీజీ సన్నిహితుడుగా వున్న మిస్టర్ హోరేస్ అలెగ్జాండర్ ప్రసంగిస్తూ, భారత దేశం గడచిన ఏడు సంవత్సరాలలోను వాస్తవంగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని అన్నారు.

సిమ్లాలో

హిమాచల ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గాంధీ జయంతి ఉత్సవాలలో ప్రచురణ ప్రసారం శాఖా మంత్రి డాక్టర్ కేస్కార్ ప్రసంగిస్తూ, శాంతి కోసం పేరాటుతున్న ప్రపంచం ఎప్పటికైనా గాంధీ మార్గాన్ని అనుసరించక తప్పదన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించడమే శాశ్వత శాంతి యుగ ప్రాదుర్భావానికి కారణం కాగలదన్నారు.

ఒరిస్సాలో నిరాశ్రితుల సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికిగాను సాదికొన్నాళ్లు రాష్ట్రంలో పడవలను వుంచవలసిందిగా సైనికాధికారులను ఒరిస్సా ప్రభుత్వం కోరింది.

కర్నల్ నాజర్‌తో అలెన్ సమావేశం

తొంభై నిమిషాల సంభాషణ

కయిరో, అక్టోబర్ 3— అమెరికన్ ప్రభుత్వంలోని మధ్యప్రాచ్య వ్యవహారాల శాఖ మంత్రి మిస్టర్ జార్జి అలెన్ నేడు ఈజిప్టు ప్రధాని కర్నల్ నాజర్‌తో 90 నిమిషాలు సంభాషించిన పిదప పత్రికా ప్రతినిధులతో ఇలా అన్నాడు:

"ఈజిప్టు విధానాన్ని నేను యిప్పుడు స్పష్టంగా గ్రహించినాను. దీనినిబట్టి ఆ విధానంపై నూటికి నూరుపాళ్లు ఒడంబడిక కుదిరిందని భావించరాదు. కాని, మీ విధానాన్ని మరింత విజ్ఞతా పూర్వకంగా నిర్వహించుకో గలరు. ఈజిప్టు అమెరికాల మధ్య సుహృద్భావ పూర్వక సంబంధాలు నెలకొనగలవని నేను ఆశిస్తున్నాను ఈ లక్ష్య సాధనకే నేను కృషి చెయ్యగలను"

కమ్యూనిస్టు దేశాలనుంచి ఆయుధాలు కొనడానికి ఈజిప్టు సిద్ధపడుతున్నట్లు తెలియడంతో మిస్టర్ అలెన్ శుక్రవారం నాడు వాషింగ్టన్ నుంచి యిక్కడికు వచ్చాడు.

ఈజిప్టు ప్రధాని తన చర్యలు పూర్తి ఆయనకు వివరించినట్లు అన్నాడు.

"బ్రిటిష్ గూఢచారుల నివేదికలను గురించి జరిగిన ప్రకటనలను చూశారా?" అని ప్రశ్నించగా తాను వాటిని శ్రద్ధగా పరిశీలించావని అన్నాడు

మిస్టర్ అలెన్ రేపు లెబనాన్ వెడుతున్నాడు అయన ఏథెన్స్‌ను కూడా సందర్శించాలని ముందు ఏర్పాటు చేసుకున్నాడు. కాని అక్కడకు వెళ్లక వాషింగ్టన్‌కే తిరిగి వెళ్లి పోవచ్చునని అభిజ్ఞ వర్గాలవారు అన్నారు.

ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఇండియా ప్రభుత్వం ఆరోగ్య శాఖామంత్రి శ్రీమతి అమృత్‌కౌర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పరస్పర సహకారం ద్వారా ఒక దేశం ప్రజలను మరొక దేశానికి మార్పిడి చేసుకోవచ్చునని సూచించింది.

ఇజ్రాయల్‌కు బ్రిటన్, అమెరికాల నుంచి ఆయుధాల సరఫరా

—ఈజిప్ట్ ప్రధాని నాజర్ ఆరోపణ

కయిరో, అక్టోబర్ 3—

బ్రిటన్, అమెరికాలు ఇజ్రాయల్‌కు ఆయుధాలు సప్లయి చేస్తూ, పశ్చిమ ఆసియాలో సమతుల్య విధానం కావడానికి తోడ్పడుతున్నామని చెప్పి, ప్రపంచాన్ని వంచిస్తున్నట్లు ఈజిప్టియన్ ప్రధాని లెఫ్టినెంట్-కర్నల్ నాజర్ నేడిక్కడ ప్రకటించాడు.

ఈజిప్టియన్ మిలిటరీ ఎకాడమీవద్ద విద్యాసం జరిగిన సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ, ఈజిప్టియన్ సైనిక అపరాధ పరిశోధనశాఖ వారికి లభించిన ఒక ఫ్రెంచి రిపోర్టులో అమెరికా, బ్రిటన్‌లనుంచి ఇజ్రాయలీ తెచ్చుకొన్న జెట్ విమానాలు, టాంకులు, శతఘ్నుల వివరం కలదని వెల్లడించారు.

ఈ సమయంలో 200 బ్రిటిష్ జెట్ విమానాలు, 20 ఫైటర్ విమానాలు, ఏడు రవాణా విమానాలు, మూడు అమెరికన్ షెర్మన్ టాంకులు, కలవు.

ఈజిప్టియన్ అపరాధ పరిశోధకశాఖ వారికి లభించిన వేరొక బ్రిటిష్ యుద్ధశాఖ నివేదికలో ఈజిప్టియన్ సైన్యంపై ఇజ్రాయలీలు దాడిచేసే ఉద్దేశం వున్నదనీ, ఈజిప్టుమాత్రం ఇజ్రాయలీపై దాడి చెయ్యక పోవచ్చుననీ పేర్కొనబడినట్లు కూడా లెఫ్టినెంట్ కర్నల్ నాజర్ తెలియజేశాడు.

"ఈ రహస్య నివేదిక నా ఆఫీసులోనే వుంది. కయిరోలోని బ్రిటిష్ రాయబారి ఎప్పుడు కోరితే అప్పుడే చూపడానికి సిద్ధంగా వున్నాను."

"పాశ్చాత్య రాజ్యాలు శాంతి గురించి, సమతుల్య విధానం గురించి ఎప్పుడు ప్రసంగించినా ఈజిప్టును తమ బొటన వ్రేలికింద వుంచడానికి యత్నిస్తున్నవి. మాకు ఆయుధాలు ఎక్కడ నుంచి అయినా లభిస్తే మేము స్వతంత్రులము కాగలమని వారికి తెలుసు. మా కిష్టమైన ఆయుధాలు లభించగలవు" అని కూడా నాజర్ అన్నాడు.

ఫిబ్రవరి 28 తర్వాత ఈజిప్టుపై మొమ్మరంగా దాడి జరపడానికి ఇజ్రాయలీ ఆలోచన జరిపిందనీ, అయితే ఇజ్రాయలీ ఈజిప్టును ముట్టడిస్తే ఇజ్రాయలీపై దాడిచేయడానికి సిరియన్ సైన్యాలకు ఉత్తరువు చెయ్యబడిన విషయం గ్రహించి ఇజ్రాయలీ వెనుకకు తగ్గిందనీ, ఈ రహస్యం కల ఒక పత్రం ఈజిప్టియన్ అపరాధ పరిశోధకశాఖ వారికి లభించిందనీ లెఫ్టినెంట్ కర్నల్ నాజర్ తెలియపరిచాడు.

"ఆయుధ సన్నద్ధం కావడానికి మేము తలపెట్టిన చర్యలు పూర్తిగా కొనసాగగలవు. ఆదినుంచీ మేముకోరుకొంటున్న విధంగా— ముట్టడులకుగాక ఆత్మరక్షణకు అవసరమైన సైన్యాన్ని నిర్మించుకోగలిగేవరకు మా విధానాన్ని కొనసాగించగలము మధ్యప్రాచ్యంలో అశాంతి రేపడం మా అభిప్రాయం కాదు. మాకు యుద్ధంతో నిమిత్తం లేదు. మా సరిహద్దుల రక్షణకే మాకు సైన్యం కావలసి వుంది దీనినే మేము నిర్మించుకొంటున్నాము" అనికూడా అన్నాడు

ఆయుధాల సరఫరాకు ప్రాగ్ నిర్ణయం

ప్రాగ్, అక్టోబర్ 3— ఈజిప్టుకు ఆయుధాల సరఫరా చెయ్యడానికి తాము చేసుకున్న ఒడంబడికను పూర్తిగా పాలించగలమని చెకోస్లోవాకియా నేడు ప్రకటించింది.

ఈ ఆయుధాల ఆర్డరును రద్దు చెయ్యవలసినదిగా కొన్ని దేశాలు ఈజిప్టును ఒత్తిడి పెడుతున్నప్పటికీ ఈ సరఫరా ఆగబోదని చెక్ ప్రభుత్వం అన్నది.

ఇదే సమయంలో ఇజ్రాయల్ నేడు ఒక ప్రకటన చేస్తూ ఈజిప్టు కొత్తగా ఆయుధాలను సేకరించుకొంటే తమ ఆయుధ బలం విషయంలో ఏర్పడే లోటును భర్తీ చేసుకొనడానికి కొత్తగా ఆయుధాలను సమకూర్చుకొనగలమని అన్నది.

ప్రాగ్ ఆహ్వానానికి నాజర్ ఆమోదం

లండన్, అక్టోబర్ 2— చెకోస్లోవాకియా సందర్శించవలసిందిగా చెక్ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని ఈజిప్టియన్ ప్రధాని లెఫ్టినెంట్ కర్నల్ నాజర్ ఆమోదించినట్లు ప్రాగ్ రేడియో ప్రకటించింది

ఈజిప్టుకు చెకోస్లోవాకియా ఆయుధాలు సప్లయి చేయడం గురించి ప్రస్తావించి, దేశ శాంతిభద్రతల రక్షణకు, శాంతిస్థాపనకు రాజకీయ షరతులు లేకుండా కేవలం వ్యాపారపద్ధతిని, ఆయుధాలు సేకరించడానికి ఈజిప్టియన్ ప్రభుత్వం కృషి చేసిందని ప్రాగ్ రేడియో పేర్కొన్నది.

బ్రిటిష్ అమెరికన్ విదేశాంగ మంత్రుల చర్చ

వాషింగ్టన్, అక్టోబర్ 3—చెకోస్లోవాకియా నుంచి ఆయుధాలను కొనడానికి ఈజిప్టు చేసుకొన్న నిర్ణయం ఫలితంగా మధ్యప్రాచ్యంలో ఏర్పడిన విషమపరిస్థితి గురించి బ్రిటిష్, అమెరికన్ విదేశాంగ మంత్రులు నేడు సమగ్రంగా సమీక్షించారు.

తాము ముఖ్యంగా మధ్యప్రాచ్య సమస్యలకే తమ చర్చలో ప్రాముఖ్యమిచ్చామని సమావేశానంతరం బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ హెరాల్డ్ మాక్మిలన్ పత్రికా ప్రతినిధులతో అన్నాడు.

మీరు చర్చలలో ఏ నిర్ణయానికైనా వచ్చారా? అని ప్రశ్నించగా తాను రేపు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నందున యిప్పుడు చెప్పడం సాధ్యపడదని మిస్టర్ మాక్మిలన్ అన్నాడు.

ప్రెసిడెంట్ ప్రసాద్

నవంబరు 11 వ తేదీన తిరుపతి ఆగమనం

విజయవాడ, అక్టోబర్ 3— తిరుపతిలో సంస్కృత విశ్వపరిషత్తుకు ప్రారంభోత్సవం జరపడానికిగాను నవంబరు 11 వ తేదీన ప్రెసిడెంట్ ప్రసాద్ తిరుపతి రాగలరని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ నేడు ఇక్కడ వెల్లడించారు.

ఆంధ్ర ప్రజలు అనేకవ్యాఖ్యలు ఈ పరిషత్తుకు హాజరై ప్రాచీన సంస్కృతి, విజ్ఞానాల పునరుద్ధరణకు, సంస్కృత భాషాభ్యాసం అభివృద్ధికి తోడుపడవలసిందిగా ఆయన ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేశారు.

కలకత్తా విమాన సర్వీసు

మద్రాసు, అక్టోబర్ 3—వాతావరణ పరిస్థితులు బాగాలేనందున కలకత్తానుంచి మద్రాసు మీదుగా బెంగుళూరు వెళ్ళవలసిన విమానం నేడు కలకత్తానుంచి బయలుదేరనే లేదు

బెంగుళూరు నుంచి మద్రాసు మీదుగా కలకత్తా వెళ్ళవలసిన విమానం మాత్రం బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చి, కలకత్తా వెళ్ళకుండా ఆగిపోయింది.

జాంజిబార్‌కు రాజ్యాంగ సంస్కరణలు

బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన

లండన్, అక్టోబరు 3—బ్రిటిష్ ప్రొటెక్టరేట్ భూభాగమైన జాంజిబార్‌లో (తూర్పు ఆఫ్రికా) అమలుపరచదలచిన రాజ్యాంగ సంస్కరణలను బ్రిటిష్ ప్రభుత్వంలోని కాలనీలశాఖ నేడు ప్రకటించింది.

వీటిలో అతి ముఖ్యమైనది జాంజిబార్ సుల్తానుకు ఆయన కోరే విషయాలలో సలహా యివ్వడానికై ఒక ప్రివీకౌన్సిలును నియమించడం.

జాంజిబార్‌లో జాంజిబార్, పెంబా అనే రెండు దీవులు వున్నవి. వీటిని ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వం రెసిడెంట్ ద్వారా పరిపాలిస్తున్నది. సుల్తాన్ అధ్యక్షతను ఒక కార్యనిర్వాహక వర్గం వుంది. 16 మంది సభ్యులు కల ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా వుంది. దీనికి బ్రిటిష్ రెసిడెంట్ అధ్యక్షుడు.

బ్రిటిష్ ప్రభుత్వం తలపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను లెజిస్లేటివ్ కౌన్సిల్ పరిశీలిస్తుంది.

ఆస్ట్రియాకు ఆయుధాలు

రష్యా సూచన

వియెన్నా, అక్టోబర్ 2—ఆస్ట్రియా కొత్త సైన్యానికి విశేషంగా ఆయుధాలను సరఫరా చెయ్యడానికి రష్యా నేడు ఒక ప్రతిపాదన చేసిందని యిక్కడి అభిజ్ఞ వర్గాలవారు నేడు అన్నారు.

కాల్బలం దళాలు ఉపయోగించే తేలిక, భారీ ఆయుధాలు - తుపాకులు - రివాల్వరు మరి తుపాకులు, మైనాపిటులకు తగిన విచ్చే శిక్షణ విమానాలు యివ్వగలనని రష్యా సూచించిందని కూడా ఈ వర్గాలవారు అన్నారు.

పశ్చిమ న్యూగినీ సమస్య

ఎజెండాలో చేర్చడానికి మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం

న్యూయార్క్, అక్టోబర్ 3—

డచ్ న్యూగినీ సమస్యను ఎజెండాలో చేర్చడానికి మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నేటిరాత్రి నిర్ణయించింది.

ఈ నిర్ణయానికి అనుకూలంగా 31 రాజ్యాలు, వ్యతిరేకంగా 18 రాజ్యాలు వోటు చెయ్యగా పది రాజ్యాలు తటస్థంగా వుండిపోయాయి.

డచ్ న్యూగినీపై చర్చ అనవసరమైన క్షోభ్యం కాగలదని, ఈ చర్చవల్ల హాని జరగగలదని నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి మిస్టర్ జె ఏ హెచ్ లన్స్ హెచ్చరించిన పిమ్మటనే జనరల్ అసెంబ్లీ ఈ నిర్ణయం చేసింది.

చర్చ లేవనెత్తే వివాదాలకు, వైమనస్యాలకు దారితీయవచ్చునని ఆస్ట్రేలియన్ ప్రతినిధి వర్గ నాయకుడు సర్ పెర్సీ స్పెండర్ అన్నాడు.

ఇండొనీసియా, హాలెండ్‌ల మధ్య అనుకూల సంబంధాలు నెలకొనివున్న సమయంలో చర్చవల్ల ఏ విధమైన దుష్పరిణామం సంభవించదని ఇండొనీసియా ప్రతినిధి డాక్టర్ ఆగోయెంగ్ అన్నాడు.

వోటింగు సమయంలో ఫ్రాన్సు హాజరు కాలేదు.

తటస్థంగా వుండిపోయిన రాజ్యాలలో బ్రెజిల్, కెనడా, చిలీ, చైనా, గ్రీస్, పెరుగ్వే, పెరూ, టర్కీ, అమెరికా, వెనిజులాలు కలవు

"ఈ నిర్ణయం చాల విచారకరమైనది ఇది ఇండొనీసియా, నెదర్లాండ్స్‌ల సంబంధాలను క్లిష్టం కావించగలదు ముఖ్యంగా అమెరికా వైఖరి మాకు విచారం కల్గిస్తున్నది.

"ఇండొనీసియా, నెదర్లాండ్స్‌ల వివాదానికి కారణమైన అంశాలపై ఒడంబడికకు ప్రాతిపదిక కుదరగలదేమో చూచే నిమిత్తం నేను న్యూయార్క్‌లో ఇండొనీసియన్ విదేశాంగ మంత్రితో సంభాషణలు జరుపుతున్నాను.

"ఈ సంభాషణలపై రేపు మధ్యాహ్నం 1 30 గంటలకు జకార్తా, హేగ్‌లనుంచి ఒక ప్రకటన జరగనున్నందున యిప్పుడు ఏమీ చెప్పదలచుకొనలేదు" అని డాక్టర్ లన్స్ అన్నాడు.

పశ్చిమ న్యూగినీ సమస్యను ఎజెండాలో చేర్చడానికి నిర్ణయించిన పిదప ప్రపంచంలో ఉద్రిక్తత తగ్గడానికి కృషిని కొనసాగించాలని, ఆయుధ నిరస్త్రీకరణ సమస్యపై జరిగిన ప్రతిపాదనలను చర్చించాలని సూచిస్తూ రష్యా ప్రతిపాదించిన తీర్మానాన్ని సారథ్య సంఘం సిఫారసుపై జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

14 ఆసియా, ఆఫ్రికా రాజ్యాలు క్రిందటి వారం చేసిన సూచనపైనే దీనిని ఎజెండాలో చేర్చవలసినదిగా సిఫారసు చెయ్యడానికి సారథ్య సంఘం క్రిందటి వారంలో నిర్ణయించుకొంది.

బ్రిటన్ కొత్తగా తయారుచేసిన "బ్రిటన్నియా" విమానం సోమవారం ఉదయం టొరంటొకు వచ్చిందిగాని వాతావరణం సరిగా లేనందున కార్ట్యూమ్ విమానాశ్రయంలో దిగకుండా వరాసరి కరాచీ వెళ్ళిపోయింది.

శాంతి మార్గాల ద్వారా సమస్యల పరిష్కారం

ఇండియా-ఫ్రాన్సుల ఒప్పందం ప్రపంచానికి ఆదర్శప్రాయమని పండిట్ నెహ్రూ వివరణ

గోవానుంచి వైదొలగక తప్పదని పోర్చుగీసు వారికి కూడా తెలుసునని భారత ప్రధాని ఉద్ఘాటన

("ఆంధ్రపత్రిక" కార్యాలయంనుంచి) కారైక్కాల్, అక్టోబర్ 4—

ఫ్రెంచి స్థావరాల విషయమై ఫ్రాన్సుతో ఒడంబడికకు రావడం ద్వారా ఎట్టి క్లిష్టసమస్యలనైనా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చునని సమస్త ప్రపంచానికి ఇండియా చాటగలిగిందని ప్రధాని పండిట్ నెహ్రూ గతరాత్రి ఇక్కడ పెద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

"ఇండియాతో త్వరితగతిని సమాధానానికి రావడానికి ఫ్రెంచి ప్రభుత్వం అనుసరించిన విధానం ఎంతైనా ప్రశంసనీయమైంది" అని కూడా భారత ప్రధాని వాక్రుచ్చారు.

ఇంకా యిలా అన్నారు:

"దురదృష్టవశాత్తు పోర్చుగీసు ప్రభుత్వం గోవా విషయంలో ఫ్రెంచి ప్రభుత్వ మంత వివేకవంతంగా లేదు ఏ మాత్రం సమర్థనీయం కానటువంటి వైఖరిని వారు అవలంబిస్తున్నారు కాని, మనం శాంతి విధానాలనే అనుసరించదలచాము. సమస్యలను, ప్రపంచ ముఖ్య సమస్యలనైనా యుద్ధంద్వారా పరిష్కరించడం తప్పు అని మనం విశ్వసిస్తున్నాము మనం మన సమస్యల పరిష్కారానికి శాంతి విధానాలనే అనుసరించాలి.

"పోర్చుగీసు వారు గోవానుంచి వైదొలగాలని, గోవాకు ఇండియాతో సన్నిహిత సంబంధాలు వున్నవని పోర్చుగీసు ప్రభుత్వంతో సహా అందరికీ తెలుసు. అయినా పోర్చుగీసు ప్రభుత్వం విరోధభావాన్ని, ఉద్రిక్తతను పెంచింది. అయినప్పటికి మనం మనకు సవ్యమని తోచిన మార్గాన్నే అనుసరిస్తాము. పోర్చుగల్ అనుసరిస్తున్న తప్పుడు మార్గాన్ని మనం త్రొక్కరాదు."

ఇండియాలోని ఫ్రెంచి స్థావరాలను చట్టరీత్యా ఇండియాకు అప్పగించడానికి రాజ్యాంగబద్ధమైన, శాస్త్రబద్ధమైన చర్యలు త్వరలోనే తీసుకొనబడగలవని పండిట్ నెహ్రూ తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన అప్పగింత తాత్కాలికమైనది కావడం చేత ఇండియా ప్రభుత్వం తాము కాంక్షించిన శాశ్వతమైన చర్యలు తీసుకొన లేకపోయిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ మధ్యకాలంలో కూడా ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి ఉద్దేశించబడిన కార్యక్రమాలలో ప్రభుత్వం తోడ్పడగలదని వాక్రుచ్చారు

మాజీ ఫ్రెంచి స్థావరాల ప్రజలకు జీవిత విధానము మునుపటివలెనే వుండగలదనీ ప్రజలతో సంప్రతించకుండా మార్పులు చెయ్యమని భారత ప్రధాని హామీ యిచ్చారు

"ఫ్రెంచి సంస్కృతికి కేంద్రం"

"పుదుచ్చేరి ఫ్రెంచిసంస్కృతికి కేంద్రంగా ఇకముందుకూడా వుండవలెనని మేముఆశిస్తాము.

"ఇండియన్ యూనియన్‌లో చేరడంవల్ల, ఇండియా పౌరులు కావడంవల్ల మీకు సహజంగా కొన్ని హక్కులు లభించినవి అయితే, వాటితోపాటు కొన్ని విధులు, బాధ్యతలుకూడా సంక్రమించినవి

"ఇండియాలో కలిగిన మార్పు— శాంతి విధానాలద్వారా వచ్చినప్పటికి అది పెదవిప్లవం వంటిది. విప్లవం ఇంకా పూర్తికాలేదు రాజకీయ రంగంలో అది ముగిసి వుండవచ్చు రాజకీయ సాంఘిక రంగాలలో ఇంకా విప్లవం కొనసాగించవలసి వున్నది సోషలిస్టు పద్ధతిని సమసమాజం నిర్మించడానికి మేము బద్ధకంకణులమై వున్నాము. ఇది తీవ్రకృషి ద్వారానే సాధ్యమౌతుంది.

"సాఫీగా కాలం గడపడానికి నేను మిమ్ములను ఇక్కడకు ఆహ్వానించి వుండలేదు. ఈ మహత్కార్యాన్ని నిర్వహించవలసిందని మిమ్ములను కోరదలచాను. ప్రజాస్వామిక, శాంతియుత మార్గాలద్వారా ఈ మహత్కార్యాన్ని కొనసాగించవలసి వున్నది" అని పండిట్ నెహ్రూ తెలియపరిచారు.

ఇండియాలో అనేక భాషలు, జాతులు వున్నప్పటికీ అవన్నీ ఒక్క దేశానికి చెందినవేననీ, అందరూ దేశసమైక్యతకు అహరహం కృషి చెయ్యవలెననీ భారత ప్రధాని ఉద్బోధించారు. రాజకీయాలకూ మతానికీ ముడిపెట్ట వివ్వరాదని హెచ్చరించారు.

సేలంలో ప్రధాని పండిట్ నెహ్రూపై చల్లబడిన పూలవర్షం తనివిని ఎరుగనంతటిదని నెహ్రూ బృందంలోని ఒకరు అన్నారు.

(మిగతా 4 వ కాలంలో)

(6 వ కాలం తరువాయి)

సేలంలో ఆయన చేసిన ప్రసంగాలలో భారతదేశం కీర్తి ప్రతిష్టలను కాపాడడానికి కృషి చెయ్యవలెనని భారతీయులకు విజ్ఞప్తి చేశారు.

పండిట్ నెహ్రూవెంట ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రులు శ్రీ టి. టి. కృష్ణమాచారి, లాల్ బహదూర్ శాస్త్రి, మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడారుగారలు కూడా కలరు.

పండిట్ నెహ్రూ నేడు సేలం తిరుమూరపల్లి, తంజావూరు, కారైక్కాల్‌లలో బహిరంగసభలలో ప్రసంగించారు. అనేక ప్రదేశాలను కూడా ఆయన సందర్శించారు.

తిరుమూరపల్లిలో అక్కడి విశ్వబ్రాహ్మణులు నెహ్రూకు బంగారు రాట్నం బహూకరించారు

"శ్రేయోరాజ్య స్థాపనలో తోడ్పడండి"

తిరుచిరపల్లి, అక్టోబర్ 3—

ఇండియాలో శ్రేయోరాజ్య స్థాపనకై జరుగుతున్న బృహత్కృషిలో భాగస్వాములు కావలసిందని ప్రజానీకానికి ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ విజ్ఞప్తి చేశారు.

ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ విచ్ఛిన్నకర శక్తులను ఒక కంట కనిపెట్టవలసిందిగా హెచ్చరిక చేశారు. సమైక్య, అవిచ్ఛిన్న దీక్షవల్లనే మనం ఆర్థిక, సాంఘిక ప్రయోజనాలను సాధించుకొనగలుగుతామని కూడా చెప్పారు.

పండిట్ నెహ్రూ దాదాపు 20 సంవత్సరాల విరామం తర్వాత తిరుచిరపల్లి వచ్చారు.

సేలం నుంచి తిరుచిరపల్లికి కారులో వచ్చారు తిరుచిరపల్లిలో ఆయనకు ఘనంగా స్వాగతం యివ్వబడింది.

అల్జీరియాపై వోటు వేసిన రాజ్యాలకు ఫ్రాన్సు హెచ్చరిక

తమ సంబంధాలలో తీవ్ర పరిణామాలు తప్పవని

ప్యారిస్, అక్టోబర్ 3—అల్జీరియా సమస్యను మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం ఎజెండాలో చేర్చాలన్న ప్రతిపాదనను బలపరిచిన రాజ్యాల నుద్దేశించి ఫ్రాన్సు నేడు ఒక హెచ్చరిక చేస్తూ వాటికి ఫ్రాన్సుకు గల సంబంధాలలో తీవ్ర పరిణామాలు ఏర్పడ వచ్చునని అన్నది.

ఈ సంగతిని ఆ ప్రతిపాదనను బలపరిచిన దేశాల ప్రభుత్వాలకు తెలియజేయవలసినదిగా ఫ్రెంచి విదేశాంగమంత్రి ముష్యూర్ పినే వాటి రాజధాని నగరాలలోని ఫ్రెంచి రాయబారులకు ఆదేశించాడని కూడా ఈ వర్గాలవారు అన్నారు.

ఎట్టి తీవ్ర పరిణామాలు ఏర్పడగలవో ముష్యూర్ పినే వివరించలేదు.

చర్చకు వాయిదా: పెరూ సూచన

న్యూయార్క్, అక్టోబర్ 3—అల్జీరియాపై చర్చను గడువు లేకుండా వాయిదా వేయించడానికి పెరూ ప్రతినిధి మిస్టర్ విక్టర్ ఏ బెలాండే నేడు ప్రయత్నించాడు

దీనికి జనరల్ అసెంబ్లీ ఆమోదిస్తే ఫ్రాన్సు తన బహిష్కరణను రద్దు చేసుకోవచ్చుననే ఆశతో మిస్టర్ బెలాండే అంతరంగికంగా కొన్ని దేశాల ప్రతినిధులతో సంప్రతించాడు.

దీనిని ఆమోదించడం తన పూర్వ నిర్ణయాన్ని రద్దు చెయ్యడంతో సమానం కాగలదు కనుక దీనికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని, కాగా దీని ఆమోదం సందేహాస్పదమనీ సమితి కార్యక్రమంలో అభిజ్ఞులైనవారు అన్నారు.

ప్రతినిధుల ఉపసంహరణకు ఫ్రాన్సు నిర్ణయం

పారిస్, అక్టోబర్ 2—మిత్రరాజ్యసమితిలోని తన శాశ్వత ప్రతినిధివర్గాన్ని తాత్కాలికంగా స్వదేశానికి పిలిపించడానికి ఫ్రెంచి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు నేటి రాత్రి ఇక్కడ అధికారరీత్యా ప్రకటించబడింది

అయితే భద్రతా మండలి, ఆయుధ నిరస్త్రీకరణ సాధక ఉపసంఘాన్ని మాత్రం ఫ్రాన్సు బహిష్కరించడం లేదట.

మాస్కోకు ఫ్రెంచిప్రధాని ప్రయాణం వాయిదా

ఫ్రెంచి ప్రధాని ఎడ్గార్ ఫారే, విదేశాంగ మంత్రి ఆంటాయిన్ పినే మాస్కో వెళ్ళడానికి పెట్టుకున్న ప్రయాణం వాయిదా వేయబడినట్లు నేటి రాత్రి ఇక్కడ అధికారరీత్యా ప్రకటించబడింది.

అల్జీరియా సమస్యను జనరల్ అసెంబ్లీ సమావేశం ఎజెండాలో చేర్చడానికి రష్యా అనుకూలంగా వోటు వెయ్యడం ఫలితంగా ఏర్పడిన వాతావరణం ముష్యూర్ ఫారే ప్రయాణానికి అంత అనుకూలమైనది కాదని ఫ్రెంచి ప్రభుత్వం తలపోస్తున్నదట

ఫ్రెంచి ప్రధాని ఫారే అసెంబ్లీలో నేడు ఒక ప్రకటన చేస్తూ అల్జీరియా సమస్యను ఎజెండాలో చేర్చడానికి సమితి జనరల్ అసెంబ్లీ చేసుకొన్న నిర్ణయం చెల్లనేరదని అన్నాడు.

ఫ్రాన్సులో అల్జీరియాను అంతర్భాగంగా సమైక్యపరచడమే తమ విధానమని ఆయన పునరుద్ఘాటించాడు.

మాక్మిలన్ సానుభూతి

సమితి జనరల్ అసెంబ్లీ నుంచి ఉపసంహరణ సూచనగా ఫ్రెంచి ప్రతినిధి వర్గం వెళ్ళిపోవడం పట్ల బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ మాక్మిలన్ సానుభూతి వెలిబుచ్చాడు.

అమెరికన్ విదేశాంగ శాఖ ఈ విషయమై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

చైనా-అమెరికా రాయబారుల చర్చలు

ముఖ్యఘట్టానికి చేరినవట

జెనీవా, అక్టోబర్ 2—రెండు నెలల క్రితం అమెరికా, చైనాల రాయబారులమధ్య ప్రారంభమైన చర్చలు ఇప్పుడు ముఖ్యమైన ఘట్టానికి చేరినవి.

19 వ సమావేశం బుధవారంనాడు జరుగుతుంది.

చైనాలో నిర్బంధంలో వున్న అమెరికన్ పౌరుల విడుదల సమస్యయే. ఇప్పటికీ ఈ చర్చలకు అగ్నిపరీక్షగా వుంది. ఒక దేశంలో నిర్బంధంలో వున్న మరొక దేశపు పౌరులకు మార్పిడి చేసుకోడానికి కొన్ని సూత్రాలతో ఒక ఒడంబడిక జరిగినట్లు సెప్టెంబరు 10 వ తేదీన ప్రకటించబడింది.

టునిస్ వారసుని మృతి

టునిస్, అక్టోబర్ 4—టునీసియా సింహాసనానికి వారసుడైన ప్రిన్స్ సదోక్ బెయూ కాంపు నిన్న రాత్రి గుండెజబ్బు మూలంగా మరణించాడు.

హైదరాబాదులోని నేషనల్ ప్రూడెన్షియల్ బ్యాంకికి లైసెన్సు ఇవ్వడానికి వీలులేదని ఇండియా రిజర్వు బ్యాంకి తెలియజేసింది.

Don't Cough!

TUSSANOL
COUGH SYRUP
టస్సనాల్



గొంతులో కఫము, మంట, నొప్పి కలిగించే దగ్గునుండి మీకు తప్పక ఉపశమనము నిచ్చును.

చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు

దుర్గాపూజా, దీపావళి, క్రిస్టమస్ శలవులలో

తూర్పు మరియు ఆగ్నేయ రైల్వేలలో కనీసము 150 మైళ్ల దూరంలో వున్న యే రెండు స్టేషన్ల మధ్యనైనను, రాబోవు దుర్గాపూజా (దసరా) దీపావళి, క్రిస్టమస్ శలవులలో, లోకల్ గాను, త్రూ బుకింగ్ గాను, ఒకటి పయాణం చార్జీలో 1⅓ వంతులు చార్జీకి, ఒకటవ, రెండవ, మూడవ తరగతులకు, చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడతాయి. 150 మైళ్ళకు తక్కువ దూరం గల స్టేషన్ల విషయంలో, రెండు ప్రయాణముల కయ్యే చార్జీ, 150 మైళ్లకు యివ్వబడే చౌక తిరుగు ప్రయాణపు చార్జీలకంటె యెక్కువగా వుండే పక్షంలో, 150 మైళ్ళకు చౌక తిరుగు ప్రయాణమునకయ్యే చార్జీకి తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడతాయి. పెద్దవారికి తిరుగు ప్రయాణమున కయ్యే చార్జీలో సరిగా సగం వంతు చార్జీకి పిల్లలకు తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడును.

జారీచేయు కాలపరిమితి: (1) దుర్గాపూజా (దసరా) శలవులకు 1955 అక్టోబరు 14 నుండి అక్టోబరు 27 వరకు రెండు రోజులు సహా. (2) దీపావళి శలవులకు, 1955 నవంబరు 10 నుంచి నవంబరు 15 వరకు, రెండు రోజులు సహా, (3) క్రిస్టమస్ శలవులకు 1955 డిశంబరు 20 నుంచి 1956 జనవరి 5 వరకు రెండు రోజులు సహా, టిక్కెట్లు జారీచేయబడును.

టిక్కెట్లు చెల్లు కాలపరిమితి: తిరుగు ప్రయాణము, టిక్కెట్లు జారీచేయబడిన తేదీ కలుపుకొని 15 రోజులలో పూర్తి చేయవలెను.

తిరుగు ప్రయాణము: ప్రయాణీకులు తిరుగు ప్రయాణముచేయునప్పుడు, టిక్కెట్టులో తిరుగుప్రయాణపు భాగము, తిరుగుప్రయాణమునకు బయలుదేరే స్టేషన్ బుకింగ్ ఆఫీసువద్ద చూపించి, తిరుగు ప్రయాణము ప్రారంభింపబడే తేదీని ఆ టిక్కెట్టు సగం భాగంమీద వ్రాయించు కోవలెను. ఆ విధంగా తేదీ వ్రాయించుకోనని సగం టిక్కెట్టు గల ప్రయాణీకులు, టిక్కెట్టు లేకుండ ప్రయాణం చేస్తున్నట్లుగా పరిగణింపబడతారు.

ప్రయాణం మధ్యలో ఆగుట: వెళ్లేటప్పుడుగాని తిరిగి వచ్చేటప్పుడు గాని ప్రయాణం మధ్యలో ఆగకూడదు.

రిజర్వేషను: చోటు రిజర్వేషనుకు, ముందుగా బుకింగుకు, లగేజీ ఫ్రీ అలవెన్సుకు వర్తించే మామూలు నియమ నిబంధనలు ఈ టిక్కెట్లకు కూడా వర్తించును.

[illegible]: తిరుగు సగం టిక్కెట్టు పోగొట్టుకున్నా గాని, వాడక పోయినగాని, లేక కొంత దూరం సగము మాత్రమే ప్రయాణం చేసినగాని, ఏ సందర్భంలోనూ సొమ్ము వాపసు చేయబడదు.

పూర్తి వివరాలు రెండు రైల్వేలకు సంబంధించిన చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆఫీసులలో గాని స్టేషన్ మాస్టర్లనుంచి గాని, సిటీ బుకింగ్ ఆఫీసులలో గాని తెలుసుకోవచ్చును

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, తూర్పు రైల్వే — చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, ఆగ్నేయ రైల్వే



పది లక్షలకుపైగా పొలం ట్రాక్టర్లను నిర్మించడంలో ముప్పయి సంవత్సరాల అనుభవంగల జాన్ డీర్ వారు, కాల పరీక్ష పొందిన, పొలాలలో రుజువుచేయు బడిన, అన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల జాన్ డీర్ రెండు సిలెండర్ల యింజన్ డిజైనును మీకు సమర్పిస్తున్నారు.

జాన్‌డీర్ హెవీ-డ్యూటీ ట్రాక్టర్లు

LARSEN & TOUBRO LIMITED
Distributors
M/s. Kisan Engineering Co., G.N.T. Road, Ellore.
M/s. Nellore District Wholesale Co-operative Stores, Nellore.

JDG/13

దినదినమునకు ఇంకా మృదువైనటువంటియు, ఇంకా మనోహరమైనటువంటియునైన చర్మము...

...*కేడిల్‌తోకూడిన రెక్సోనా గుప్తమైయున్న మీ సౌందర్యమును బయల్పర్చును

రెక్సోనాయొక్క కేడిల్‌గల నురగను మీ చర్మములోకి మెల్లగా రుద్ది, తర్వాత కడిగివేయండి. దినదినమునకు మీ చర్మము ఇంకా మృదువుగాను, ఇంకా మెత్తగాను అగును—మరియు మీరు క్రొత్త ఆకర్షతను కలిగియుంటారు.

* చర్మమును పోషించేటటువంటియు, చర్మమును మెత్తగాచేయునటువంటి యునైన నూనెల ఒక మిశ్రమము నకు రిజిస్టర్డు పేరు.

రెక్సోనా

ఇది ఒక్కటే కేడిల్‌తోకూడిన సబ్బు

పెద్దసైజులోకూడా దొరకును.

R.P. 131-X72 TL

రెక్సోనా ప్రొప్రయిటరీ లిమిటెడ్‌వారి తరపున భారతదేశంలో తయారుచేయబడినది

రేడియో

(అక్టోబర్ 6, గురువారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-30 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా): 7-15 మద్రాసు విఎలె: 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు వివలె; 1-30 మద్రాసు వలె; 1-40 (హిం. తె.వా); 4-0 (రి): సాయంత్రం 5-30 ఎమ్. నరసింగరావు (వ): 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 వాణిజ్య ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం – విశేషాలేమిటి? కృష్ణం కలయసఖి తరంగం; వ్యవసాయగోష్ఠి ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం—గీతావళి. పొన్నతోట అమ్మాయి; 7-30 భూ సంస్కరణలు మద్రాసు రాష్ట్రంలో–(ప్ర): ప్రొఫెసర్. మామిడిపూడి వెంకటరంగయ్య; 7-45 (రి): 8-0 అన్నమాచార్య కీర్తనలు: నిలయవిద్వాంసులు; 8-15 రాగం, తానం పల్లవి–చిలకలపూడి వెంకటేశ్వరశర్మ (గా). టి కేశవులు (వ). మహాదేవు రాధాకృష్ణ రాజు (మృ), 9-0 (ఆం వా); 9-15 గీతా-రి- పొన్నతోట అమ్మాయి. 9-30 (రి); 10-0 ప్రసార సమాప్తి

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ. 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 వి ఎమ్ కృష్ణమూర్తి (గా); మధ్యాహ్నం 12-30 ఎ కాంతిరత్న (వీ): 1-0 మహిళామండలి–శ్రీ సూర్యనారాయణ పాట; ఆంధ్ర విదుషీమణులు: నాచి – ప్రసంగం; కావ్యనాయికలు: శకుంతల – ప్రసంగం; మంగళం; 1-30 (రి); 1-40 (హిం వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 కె వి. మల్లయ్య (నా). 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 కమలా అనంతకృష్ణన్; 7-0 (న్యూ రి); 7-30 నిలయ విద్వాంసులు (క్లా); 9-0 జంత్రసమ్మేళనం. 9-45 (న్యూ రి); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి

మద్రాసు (బి): 211.3 మీటర్లలో 6-50 మద్రాసువలె; 7-0 (తె. వా) – వాతావరణ సూచన; 7-15 (న్యూ రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (న్యూ రి); 1-30 (ఆం వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 నిలయ విద్వాంసుడు (వే); 2-15 తంజావూర్ ఆర్ గణేశన్; 4-0 జయలక్ష్మి రామస్వామి. సాయంత్రం 6-0 (ఆం వా)–స్థానిక ప్రకటనలు; వాతావరణం: వాణిజ్యవార్తలు (ఆ-); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 (రి): 8-15 రాగం; తానం. పల్లవి–మహారాజపురం విశ్వనాథ అయ్యర్ (గా). ఆర్ కె వెంకట్రామశాస్త్రి (వ); ఎస్. వి. ఎస్ నారాయణన్ (మృ): 9-0 (ఆం వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 కోటీశ్వర అయ్యర్ మేళరాగ కీర్తనలు – ఎస్ రాజం, వి ఎన్. వైదేహి. జి ఎన్. దండపాణి (వీ); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ. 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె వా); 7-15 జె ఆంజనేయులు: 7-45 అబిద్ కరీమ్ (స): 8-0 (ఆం. హిం వా); 8-30 బాపూరావ్ జోషీ. విలంబిత్, ద్రుత్; 8-45 కనీజ్ ఫాతిమా (గీ). మధ్యాహ్నం 12-30 (రి); 1-0 ప్రీసంపాల్; 1-45 (రి); 1-50 (తె వా): సాయంత్రం 5-30 బాపూరావ్ జోషీ: విలంబిత్, ద్రుత్, 6-0 కనీజ్ ఫాతిమా: గీత్, మజీల్; 6-15 అబ్దుల్ కరీమ్ (స): 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ – అనగనగా: కథ; (రి); అన్నయ్యకబుర్లు, ఇది మీకు తెలుసా, 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ —శ్రీరంగు అవనపూజాడి. చావలి, బుటలి, ఆంక–ప్రసంగం; శిరోమణి రామాయణ; జానపదాని ముచ్చటలు; బజారుధరలు వాతావరణం; 8-0 ప్రసంగ; 8-15 బాపూరావు జోషీ విలంబిత్, ద్రుత్, 8-30 (న్యూ రి); 9-0 (ఆం ఇం వా), 9-30 జె ఆంజనేయులు; 10-0 అపూర్వ రాగములు ... సంగీత రూపకం; నిర్వహణ ఉపద్రష్ట కృష్ణమూర్తి, 10-30 ప్రసార సమాప్తి

సంగీతపు పోటీలు

ఆల్ ఇండియా రేడియో నిర్వహణ

న్యూఢిల్లీ అక్టోబర్ 3—ఆల్ ఇండియా రేడియో ఏర్పాటుచేసిన సంగీతపు పోటీలలో ఇండియా మొత్తంలో 1300 మంది యువకులు పాల్గొంటున్నారు.

ఒక ఏడాది ముందు బ్రాడ్కాస్ట్ చేసిన వారికి 16 నుంచి 21 ఏళ్ళలోపు వారికి మాత్రమే ఈ పోటీ ఉద్దేశించబడింది

యువక కళాకారులను కనుక్కొని, వారిని ప్రోత్సహించడానికి ఆలిండియా రేడియో సాగిస్తున్న కార్యక్రమంలో ఇది ఒకటి. ఇలాంటి పోటీ గత సంవత్సరం జరిగిన సంగతి పాఠకులకు విదితమే

138 మంది బొంబాయి ప్రాంతంలోను, 127 మంది కలకత్తాలోను, 115 మంది మద్రాసులోను, 102 మంది ఢిల్లీలోను పాల్గొంటారు.

హిందూస్తానీ సంగీతంలోను కర్నాటక సంగీతంలోను, స్త్రీలకు, పురుషులకు వేరివేరిగా పోటీలు ఏర్పాటు చేయబడగలవు. ప్రాథమిక పోటీలు ఏ ప్రాంతంలోని గాయకులకు ఆ ప్రాంతపు రేడియో స్టేషన్ 4 వ తేదీ నిర్వహించగలదు.

అక్టోబర్ 30 నుంచి నవంబరు 6 వ తేదీ వరకు హిందూస్తానీ సంగీతంలో ఢిల్లీలోను, అక్టోబర్ 27 నుంచి నవంబరు 1 వరకు కర్నాటక సంగీతంలో మద్రాసులోను తుది పోటీలు జరుగగలవు.

భారత్ ఇన్సూరెన్సు కంపెనీ వ్యవహారం

లోక్ సభలో ప్రశ్నలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 1—"భారత ఇన్సూరెన్సు కంపెనీ నిధులు దుర్వినియోగం చేయబడినవా? అలా అయితే ఆ కంపెనీలో ఇన్స్యూర్ చేసిన వారికి, కంపెనీలో పని చేసిన వారికి రక్షణ కలిగించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి?" అని శ్రీ కె. పి. త్రిపాఠి నేడు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ సమాధానం చెబుతూ, ఆ కంపెనీ వ్యవహారాలు చూడ్డానికి ఒక అడ్మినిస్ట్రేటరును ప్రభుత్వం నియమించిందని, ఆయన ఆ కంపెనీ వ్యవహారాలన్నీ తెలుసుకున్న తరువాత, అందరి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొనగలరని అన్నారు. ఈ ఇన్సూరెన్సు కంపెనీని పెట్టుబడి సంస్థగా మార్పు చేయలేదని కూడా ఆర్థిక మంత్రి వివరించారు.

శ్రీ ఫిరోజ్ గాంధీ:—గత రెండు సంవత్సరాలలోను ఇలా నిధులను దుర్వినియోగం చేయడమనేది, యిది రెండవ దఫా అన్నమాట నిజమేనా?

ఆర్థిక మంత్రి:—నిజం కాదు.

శ్రీ ఫిరోజ్ గాంధీ:—రెండు సంవత్సరాల కిందట కోటి 80 లక్షల రూపాయలు దుర్వినియోగం జరగడం, ఆ సొమ్మును "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక పబ్లిషర్లు మెసర్స్ బెన్నెట్ కోల్మన్ అండ్ కంపెనీవారు తిరిగి చెల్లించేటట్లు ప్రభుత్వం చేసిన సంగతి నిజమేనా?

ఆర్థిక మంత్రి:—అది నిధుల దుర్వినియోగం కాదండి.

శ్రీ ఫిరోజ్ గాంధీ:—తీసుకొన్న సొమ్ము సరిగా వినియోగించలేదని ప్రభుత్వం తెలుసుకొని, ఆ సొమ్మును ఆ కంపెనీచేత ప్రభుత్వం మదరా యిప్పించిన మాట వాస్తవమేనా?

ఆర్థిక మంత్రి:—పరిశీలింపజేయగా, అది లోపాయికారీ వ్యవహారంగా కనిపించినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని మేము చెప్పాము.

శ్రీ గాంధీ:—ఇలా చెల్లించవలసిన సొమ్ము, "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక ఆదాయం నుంచి రాబట్టే మొదటి మొత్తంగా వున్నదేమో నేను తెలుసుకొనవచ్చునా?

ఆర్థిక మంత్రి:—"టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక ఆదాయంమీద కాక, దాని "మిషనరీ మీదను, ప్రెస్ మీదను", రాబట్టదగిన మొత్తంగా వున్నదనుకుంటాను.

శ్రీ గాంధీ:—అయితే, ఈ దుర్వినియోగాన్ని శ్రీ దాల్మియా, "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక జనరల్ మేనేజర్ శ్రీ జె. సి. జైన్తో కలిసి చేసింది కాదా? అయినప్పుడు బెన్నెట్ కోల్మన్ అండ్ కంపెనీనుంచి ఆ మొత్తాన్ని భారత్ ఇన్సూరెన్సు కంపెనీకి యిప్పించడానికి ప్రభుత్వం ఎలాటి చర్యలు తీసుకున్నది? లేదా తీసుకొనున్నది?

ఆర్థికమంత్రి:—ఇది దుర్వినియోగం కాదని యిదివరకే చెప్పాను. ఆ కంపెనీ ఆస్తులద్వారా ఆ మొత్తాన్ని మదరా యిప్పించే ఒడంబడిక ఒకటి జరిగింది

శ్రీ గాంధీ:—అయితే, ఆ మొత్తాలు చెల్లించారా?

ఆర్థిక మంత్రి:—ఆ విషయం నేనిప్పుడు చెప్పలేను.

శ్రీ కామత్:—ఏ దశలో ఈ లోపాయికారీ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది?

ఆర్థిక మంత్రి:—మాకు తెలిసిన వివరాలు న్యాయ సలహాదారుకు పంపాము ప్రాసిక్యూషన్కు లేదా ఇతర చర్యలకు ఎంతవరకు అవకాశం వుంటుందో చెప్పమన్నాము. ఆయన సలహా ప్రకారం వ్యవహరించగలము

డాక్టర్ సురేశ్ చంద్ర:—ఈ దుర్వినియోగ వ్యవహారంలో యింకెందరికి జోక్యం వుంది? డాల్మియాతోపాటు మరెందరిని అరెస్టు చేశారు.

ఆర్థిక మంత్రి:—మీరే దుర్వినియోగాన్ని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు?

శ్రీ ఫిరోజ్ గాంధీ:—"టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రికకు ప్రస్తుతం జనరల్ మేనేజర్గావున్న శ్రీ జె పి. జైన్ కొన్ని సంవత్సరాల కిందట భారత్ ఇన్సూరెన్సు కంపెనీకి జనరల్ మేనేజరుగా వున్నమాట నిజమేనా?

ఆర్థిక మంత్రి:—సమాధానం చెప్పడానికి గడువు కావాలి?

శ్రీ ఫిరోజ్ గాంధీ:—ఆ సంగతి అందరికీ తెలుసుననుకొండి. దుర్వినియోగం చేయబడిన ఈ నిధిని చెల్లించడానికి ఒక పెద్ద పారిశ్రామికుడు సిద్ధమైనారట ఆయనకు, ఈ దాల్మియాకు గల సంబంధం ఏమిటండీ?

ఆర్థిక మంత్రి:—ఆయన శ్రీ దాల్మియాకు అల్లుడండీ (పెద్దగా నవ్వు)

శ్రీ ఫిరోజ్ గాంధీ:—సదుద్దేశ్యంతోనే అల్లుడుగారు మామగారికి సహాయంగా వచ్చారు కాని, ఈ మామగారు చట్టబద్ధమైన చర్యలనుంచి తప్పించుకొనకుండా ప్రభుత్వం చూస్తుందనే హామీని ఈ సభవారికి యివ్వగలరా?

ఆర్థికమంత్రి:—రక్షిచే వ్యవహారాలు ఇంకా సాగలేదు. వాస్తవానికి సొమ్ము చెల్లించగలమనే ఎలాంటి సూచనలను మేమింతవరకు ఆమోదించలేదు.

శ్రీ త్రిపాఠి: ఈ లోపాయికారీ వ్యవహారం జరగడానికిముందు, తన కార్మికులను తొలగించివేసే నోటీసులు జారీచేసిన మాట వాస్తవమేనా?

ఆర్థికమంత్రి: మీరు భారత్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్కు, భారత ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీని కలిపి మాట్లాడుతూ తికమక పడుతున్నారు. మీరు చెప్పినది చివరి కంపెనీలో జరిగివుండవచ్చునేమో.

శ్రీ ఫిరోజ్గాంధీ:—పత్రికలలో మారుమూల ప్రకటనల ద్వారా శ్రీ దాల్మియా అన్నెవాట్ల అందరికీ తెలియకుండా చేసిన దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనదలచినదో ప్రధాన మంత్రి చెప్పగలరా? (నవ్వు)

ప్రధాని నెహ్రూ:—ఈ ప్రశ్న అడిగిన సభ్యుడు సభ్యునికి వార్తాపత్రికలతో సంబంధమున్నది కనుక పెద్ద పెద్ద అక్షరాలలో ఆయన ప్రముఖంగా ప్రకటింపజేయవచ్చుగా. (బిగ్గరగా నవ్వులు)



బాపట్లలో సెప్టెంబరు 26 వ తేదీన జాతి పశువుల సంరక్షణ సంఘం వార్షిక మహాసభను మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ప్రారంభోత్సవం జరిపారు

బాపట్లలో సెప్టెంబరు 25 వ తేదీన జస్టిస్ శ్రీ చంద్రారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన సభలో ఆంధ్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీసు అసోసియేషన్కు మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ప్రారంభోత్సవం చేసినప్పటి ఫోటో

సెకెండరీ విద్యను సమగ్రమైన దానిగా చేయడానికి నూతన పథకం

కాలేజీలకు వెళ్లనక్కర లేకుండానే సంపూర్ణ విజ్ఞానసాధనకు వీలుగా కోర్సుల ఏర్పాటు

అభివృద్ధి పరిశీలనకు ప్రత్యేకంగా సిబ్బంది నియమించబడగలదని కేంద్రవిద్యామంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—

వివిధ రాష్ట్రాలలో సెకండరీ విద్య అభివృద్ధి కార్యక్రమాలతో సన్నిహిత సంబంధం కలిగివుంటూ, ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక విశేషాలను గురించి రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ వుండడంకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్న ప్రతిపాదన పరిశీలనలో కలదని కేంద్ర విద్యామంత్రి మౌలానా ఆజాద్ ప్రకటించారు.

ఈ ప్రత్యేక సిబ్బంది నియామకం విధానం కింద వివిధరాష్ట్రాల విద్యాశాఖాధికారులకు రెండు మూడు సంవత్సరాలపాటు అఖిలభారత విద్యా సమస్యలను పరిశీలించే అవకాశం లభించగలదని, ఆటివారు తిరిగి తమ రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలకు మరలినప్పుడు సార్వత్రిక విద్యా సమస్యలను అఖిల భారత దృక్పథంతో పరిష్కరించడానికి పూనుకోగలరని మౌలానా ఆజాద్ అన్నారు

అఖిలభారత సెకండరీ విద్యాసంఘ సమావేశానికి నేడు విద్యామంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సంఘంలో వివిధరాష్ట్ర ప్రభుత్వాల, విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రభుత్వంచే నామినేట్ చేయబడ్డ విద్యావేత్తలు సభ్యులుగా కలరు.

ఈ ప్రత్యేక సిబ్బంది ఈ అఖిలభారత సెకండరీ విద్యా సంఘానికి కార్యనిర్వాహక శాఖగా వుండగలదని మౌలానా ఆజాద్ వివరించారు.

సెకండరీ విద్యా కమిషన్ కృషిని గురించి వివరిస్తూ, ఈ కమిషన్ మొత్తం దేశంలోని విద్యా సమస్యలన్నిటినీ పరిశీలించి, తీవ్ర సంస్కరణలకోసం విపులమైన ప్రతిపాదనలను చేసిందని మంత్రి అన్నారు ఈ సిఫారసులలో చాలాభాగం ఆమోదించబడినందుకు తనకు సంతోషంగా వున్నదన్నారు. సెకండరీ విద్య ఎలాంటిదిగా వుండాలి, ఎంతకాలపుదిగా వుండాలి అనే విషయాలలో ఇంత కాలానికి దేశంలో ఒక ఏకాభిప్రాయం కుదరడం ముదావహమన్నారు

కమిషన్ ప్రతిపాదనల ప్రకారం సెకండరీ విద్యాప్రమాణం హెచ్చించబడుతుందని దానంతట అది ఒక సంపూర్ణమైన దశగా చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు సెకండరీ విద్యకు కావలసిన వయఃపరిమితి కూడ హెచ్చించబడుతుంది. అందువల్ల సెకండరీ విద్యను ముగించే టప్పటికి ఏదో ఒక వృత్తిని అవలంబించడానికిగాని, ఎక్కువ బాధ్యతతో యూనివర్శిటీ ఉన్నత విద్యను అభ్యసించడానికి గాని తగిన వయస్సు విద్యార్థులకు వుండగలదని మంత్రి వివరించారు చాల రకాల ఉద్యోగాలలో నియామకానికి స్కూలు సర్టిఫికెటు వుండాలన్న షరతును విధించే విషయం ఆలోచనలో కలదన్నారు

దేశమంతా సాధ్యమైనంతవరకు ఒకే విధంగా, సమర్థంగా కమిషన్ సిఫారసులను అమలుజరపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా లిచ్చేనిమిత్తం ఈ అఖిలభారత సెకండరీ విద్యాసంఘం ఏర్పాటు చేయబడిందని ఆజాద్ అన్నారు. సెకండరీ విద్య అభివృద్ధికి ఈ సంఘం తోడ్పడగలదన్నారు.

ఈ సంఘం చెయిర్మన్ ప్రొఫెసర్ హుమాయూన్ కబీర్ మాట్లాడుతూ, ప్రస్తుత సెకండరీ విద్యా విధానాన్ని పూర్తిగా ఖండించేవారు చేసే విమర్శలన్నీ పూర్తి సత్యాలు కావని అన్నారు. కొన్ని లోపాలున్నాయని, అవి సవరించబడుతున్నాయని అన్నారు. వయఃపరిమితిని పెంచడం, కోర్సులను విస్తరింపజేయడం, వాటి ప్రమాణాలను పెంచడం జరుగుతున్న దన్నారు.

సెకండరీ దశలో మాతృ భాషతో పాటు మరి రెండు భాషలను విధిగా బోధించవలసి వున్నదని ఐరోపాలో అలానే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక సలహా సిబ్బంది డైరక్టరు

అఖిలభారత సెకండరీ విద్యా సంఘం కార్యక్రమాలను అమలుపరచడంలో తోడ్పడగల ప్రత్యేక సలహా (ఫీల్డు అడ్వయిజరీ) సిబ్బందికి డైరెక్టరుగా శ్రీ ఎస్. నటరాజన్ నియమించబడినారు. ఈయన లోగడ దక్షిణ ఇండియా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు.

రాష్ట్రాలకు గ్రాంటులు

సెకండరీ విద్యా సంస్కరణకోసం 10 రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ 1955-56 సంవత్సరంలో 3 83 29,547 రూపాయలను గ్రాంటు చేసింది

మహానదికి తిరిగి వరద

ఒరిస్సాకు తిప్పలు తెచ్చిన నది

కటక్, అక్టోబర్ 3—మహానదికి మళ్ళీ వరదతగిలింది. సాంబల్పూర్ సర్ద్ వద్ద నదిమట్టం నర అడుగులవరకు వున్న నీటిమట్టం గత 24 గంటలలోను 22 అడుగుల దాకా పెరిగింది నెరాజ్ జంక్షను దాకా వచ్చినప్పుడు 28 అడుగుల దాకా పెరిగింది కిందటి వరద దెబ్బనుంచి ఇంకా కోలుకొనకుండా వున్న వందలాది గ్రామాలకు ఇతర ప్రపంచంతో తిరిగి సంబంధం తెగిపోయింది.

హైదరాబాద్ అభిశంసన తీర్మానంపై చర్చ

సికింద్రాబాద్, అక్టోబర్ 4—నిన్న హైదరాబాద్ అసెంబ్లీలో ప్రభుత్వంపైన సమిష్టిగాను, రెవిన్యూ, ఆబ్కారీ మంత్రిపైన వ్యక్తిగాను ప్రతిపాదించబడిన అభిశంసన తీర్మానాలు హోంశాఖా మంత్రి శ్రీ డి. జి. బిందూ పైన ప్రతిపాదించబడిన విశ్వాసరాహిత్య తీర్మానం నేడు చర్చకు వచ్చాయి హైదరాబాద్ అసెంబ్లీ వర్షాకాల సమావేశం సెప్టెంబర్ 30 వ తేదీన వాయిదా పడవలసింది కాని ఈ తీర్మానాల చర్చ నిమిత్తం అక్టోబర్ 5 వ తేదీ వరకు పొడిగించబడింది.

ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రతిపక్షనాయకుడు శ్రీ వి. డి. దేశ్పాండే ప్రతిపాదించడం పాఠకులకు విదితమే రెవిన్యూ మంత్రి శ్రీ రంగారెడ్డిగారిపై అభిశంసన తీర్మానం యునైటెడ్ పీపుల్సు పార్టీ సభ్యుడు శ్రీ రామిరెడ్డిగారు, శ్రీ బిందూపై విశ్వాసరాహిత్య తీర్మానం స్వతంత్ర సభ్యుడు శ్రీ పాపిరెడ్డిగారు ప్రతిపాదించారు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ దేశపాండే తన అభిశంసన తీర్మానం ప్రతిపాదిస్తూ, దీనిపై చర్చకు అసెంబ్లీని మూడురోజులు వాయిదా వేయాలన్నారు.

ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు సమాధానం చెబుతూ అభిశంసన తీర్మానంపై వెంటనే చర్చ జరగాలని, జవాబు చెప్పడానికి ప్రభుత్వానికి గడువు కావాలిగాని, ప్రతిపక్షానికి అవసరం లేదని, ప్రభుత్వం ఈ తీర్మానంపై చర్చకు సిద్ధంగా వున్నదని, ప్రతిపక్ష నాయకుడుకోరే రెండుగంటలు వ్యవధి యిస్తుందని అన్నారు.

స్పీకర్ వెంటనే బిజినెస్ కమిటీ నిర్ణయానికి రావడంకోసం అసెంబ్లీ సమావేశం వాయిదా వేశారు.

అసెంబ్లీ మరల సాయంకాలం సమావేశమైనప్పుడు అభిశంసన తీర్మానాలపై చర్చకు అసెంబ్లీ 4 వ తేదీ ఉదయం, సాయంకాలం, 5 వ తేదీ ఉదయం సమావేశం కావాలని శ్రీ దేశపాండే చేసిన సూచనకు స్పీకర్ అంగీకరించారు.

1951 లోనే ప్రతిపక్షం విశ్వాసరాహిత్య తీర్మానంలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రభుత్వం నలుగురు సభ్యులు ప్రతిపక్షంలో చేరిపోయినప్పటికి కొద్దిపాటి మెజారిటీలో నిలవదొక్కుకొ గలిగింది.

ఇప్పుడు ప్రభుత్వానికి 175 మంది సభ్యులు గల అసెంబ్లీలో 97 మంది బలం వుంది. కనుక ప్రతిపక్షానికి ప్రభుత్వ అపజయమని నిశ్చయించడం.

గ్వాలియర్లో హత్యలు; దోపిడీ

గ్వాలియర్, అక్టోబర్ 3—గత శనివారం రాత్రి నగరంలోని వాణిజ్య కేంద్రమైన సరాఫా ప్రాంతంలో ఇద్దరు పసిపిల్లలను వారి తల్లిని వధించి సుమారు 3000 రూపాయల విలువ గల నగలను ఎవరో ఎత్తుకొని పోయారు

సత్యేంద్రకుమార్ శ్రీవాస్తవ అనే పిల్ల ఇంటికి తిరిగి రాగా ఏ వధింపు ఇలా పడివుండడం చూశాడు.

పి. డబ్ల్యు. డి. వర్క్ షాపులు

అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రకటన

కర్నూలు, అక్టోబరు 3—రాష్ట్రంలో ప్రస్తుతం మూడు పి. డబ్ల్యు. డి. వర్క్ షాపులు-కృష్ణా జిల్లాలోని సీతానగరంలో ఒకటి, ధవళేశ్వరంలో రెండవది, తుంగభద్ర ప్రాంతంలో మూడవది-కలవని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

సీతానగరంలో వర్క్ షాప్ నిర్మాణానికి 8 లక్షల రూపాయలు ఖర్చుకాగలవని అంచనా వెయ్యబడిందని, రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు కొత్త పరికరాలను తయారు చేయడానికి ఈ వర్క్ షాప్ ఉపయోగించబడిందని, గేట్లు, షట్టర్లు కూడా నిర్మించబడ గలవని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు అసెంబ్లీలో శ్రీ పి. రంగారెడ్డిగారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు.

ప్రతి సూపరింటెండింగ్ ఇంజనీరు సర్కిలుకు ఒక వర్క్ షాప్ ఏర్పాటు చెయ్యబడగలదా అని శ్రీ ఎన్. వి. శేషాద్రిగారు ప్రశ్నించగా, అలాంటి అవసరమేమీ లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి జవాబిచ్చారు.

పేష్కష్ వసూళ్లు

రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో శ్రీ ఎస్. వేమయ్యగారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 1363 వ ఫసలీలో పేష్కష్ బాకీకు రు. 13 96, 969-14-11 వసూలు చెయ్యబడిందని, ఆ ఫసలీ ఆఖరు నాటికి రావలసి వున్న పేష్కష్ మొత్తం రు 14 95,215-13-3 దాకా కలదని తెలిపారు.

రాష్ట్రంలో ఆరోగ్య, వైద్య శాఖలలో ఉన్నత స్థాయిలోని సర్వీసులను కలిపివేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదా అని శ్రీ ఎస్. వేమయ్యగారు అడిగిన ప్రశ్నకు ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు జవాబిస్తూ అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని చెప్పారు.

సహకార గృహనిర్మాణ సంఘాలు

వలసారోవి గ్రామీణ సహకార గృహనిర్మాణ సంఘం అప్పుకోసం పెట్టుకున్న పది దరఖాస్తులలో ఇప్పటికి ఏడు దరఖాస్తులు సహకార సంఘాల రిజిస్ట్రారువే మంజూరు చేయబడినవని సహకారశాఖా మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు నేడు అసెంబ్లీలో శ్రీ ఎన్. రాముడుగారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఒక దరఖాస్తుపై మాత్రమే ఇప్పటికి అప్పు ఇవ్వబడిందని. రెండేళ్లలో 5 000 రూపాయల మేరకు మాత్రమే అప్పును ఇవ్వడానికి 3,000 రూపాయల ఖర్చుతో ఒక ఆఫీసర్ను నియమించడం ఆ సొమ్మును వృథా చెయ్యడమేనని సభ్యుడు విమర్శ చేశారు.

ఒక దరఖాస్తు మాత్రమే కాక అప్పును సరిపెట్టుకున్న మొత్తం ఏడు దరఖాస్తులు మంజూరు చెయ్యబడినవని మంత్రి ప్రకటించారు.

రాజమండ్రి మునిసిపల్ బై-ఎలక్షన్

నామినేషన్ల దాఖలు

రాజమండ్రి. సెప్టెంబరు 30—డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు మంత్రి పదవి స్వీకరించి, మునిసిపల్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా యివ్వడం వల్ల 10 వ వార్డుకు ఏర్పడ్డ ఖాళీకిగాను నామినేషన్లు వేయటానికి నిన్న ఆఖరు రోజు. దిగువ పేర్కొన్న వారు తమ తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

శ్రీ ఉండవిల్లి శంకర కోటీశ్వరరావు. (కాం, స్వ) శ్రీ పెంటపాటి సింహాద్రి (స్వతంత్ర) శ్రీ చిమూరి ప్రభాకరచౌదరి (కమ్యూనిస్టు) శ్రీ దావల్లి వీరాస్వామి (ప్రజా పార్టీ) శ్రీ శ్రీపాద పట్టాభిరామారావు (ప్రజా పార్టీ)

నేటి మధ్యాహ్నం నామినేషన్ల పరిశీలన జరిపిన రిటర్నింగ్ ఆఫీసర్ కమిషనరు ఇన్చార్జి శ్రీ దావరి రామారావుగారు అందరి అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నాయని ప్రకటించారు

లారీ డ్రైవర్కు 8 నెలలు కఠినశిక్ష

ఒంగోలు, అక్టోబర్ 1—అడిషనల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటు శ్రీ డి వి. సుబ్బారావుగారు కే నాగేశ్వరరావు అనే డ్రైవర్కు 304 (ఎ) సెక్షను క్రింద 8 మాసాలు విధించారు.

1954 నవంబర్ 30 వ తేదీని మధ్యాహ్నం 10 బస్తాల మిరపకాయలు గల లారీని నడుపుతూ ముత్తెపాలువద్ద దున్నపోతులబండికి లారీ గుద్దుకొని, ఒకదున్న చనిపోయిందని. బండి నుంచి దున్నపోతు మరణ చూసి, తన ప్రాణ రక్షించుకొనుటకు రోడ్డుకు అడ్డంగా పరుగెత్తగా, లారీ అతనిమీదుగాపోగా అతను గూడా మరణించాడని చెప్పబడుతున్నది.

ఈ సంఘటనలో మిరపకాయల బస్తాల మీద వున్న ఏడుగురు మనుష్యులలో ఇద్దరు చనిపోయారని, ఆయిదుగురికి బలమైన గాయాలు తగిలినవని తెలుస్తున్నది.

శ్రీ వై. వెంకటేశ్వరరావుగారు ప్రాసిక్యూషన్ తరఫున శ్రీ వై సుబ్బారావుగారు ముద్దాయి తరపున వాదించారు.

తిన్నని వీపు మరియు బలిష్ఠమైన అవయవముల కొరకు



మీ బిడ్డకు ఈ శుద్ధమైన పాల ఆహారమును యివ్వండి

స్తన్యపానము లోపించి నప్పుడు, శుద్ధమైన, పుష్టికరమగు పాల-ఆహరమైన ఆస్టర్ మిల్క్ను అడుగుట తల్లులు చేసే మంచిపని, అది దృఢమైన ఎముకలు మరియు పండ్లు కొరకు విటమిన్ 'డి' ని మరియు రక్త వృద్ధికి ఐరన్ను గలిగి యున్నది. జ్ఞాపకముంచుకోండి! బ్రిటన్లో 3,500 కన్న యెక్కువ ఆరోగ్యకేంద్రములు ఆస్టర్ మిల్క్ను యిచ్చుచున్నవి. మీ బిడ్డయొక్క నిబ్బరమైన అభివృద్ధికి మరియు బలిష్ఠముగా పెరుగుటకు మీరు ఆస్టర్ మిల్క్ పైన ఆధారపడవచ్చునని యిది నిజంగా హామీ యున్నది.

తల్లుల కొక సహకారమైన సూచన

బిడ్డకు స్నానం చేయించే గది గాలి పీచికలు లేకుండ వుండవలెను ఎందుకనగా అతడు వంటుకొని మీ ఒడపైన తన్నగలడు. బిరవెంటలో - బయలుదేరే హాని కలుగకుండా. శీఘ్రంగా, నైపుణ్యంతో స్నానం చేయించే గొప్పరహస్యం అన్నియు చేతికందుబాటులో సిద్ధంగా నుంచుకొనుట.

OSTERMILK

ఆస్టర్ మిల్క్ - తల్లిపాలు లోపించినప్పుడు.

బొంబాయి కలకత్తా మద్రాసు న్యూ ఢిల్లీ

బ్రైటెక్సు దీపములు



ప్రకాశమైన కాంతినిచ్చును

డాజల్ ప్రాడక్ట్సు లిమిటెడ్

138, కానింగ్ స్ట్రీట్, కలకత్తా.

మద్రాసు ఏజంట్లు: మెసర్సు కె. రామనన్ అండ్ కంపెని, (1916) 226, పూందమల్లి హైరోడ్. మద్రాసు-3.



మీ పళ్లను శుభ్రపరచుటకు ఒక క్రొత్త, యింకా మంచి మార్గము ఇదిగో!

ఆక్టివ్ క్లోరోఫిల్గల ఆకుపచ్చని 'కోలినోస్' మీ పళ్లను తెల్లవిగా చేయుటయే కాక, దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగించి యిగుళ్లు గట్టిగా ఉంచుటలో సహాయపడును. మరియు ఊపిరిని గంటలతరబడి సువాసనతో ఉంచును. సమృద్ధిగానున్న కోలినోస్ నురుగే దీని రహస్యము. అది ఆక్టివ్ క్లోరోఫిల్ను నోటిలో ప్రతి మూలకు తీసుకొనిపోవును.

ఎంతో పొదుపు! 'కోలినోస్'నురుగు మీ దబ్బుకి అధిక విలువను కూడి యిస్తుంది. ఒక పొడిబ్రష్ మీద అర అంగుళమే చాలును. ఆక్టివ్ క్లోరోఫిల్ గల ఆకుపచ్చని 'కోలినోస్' వాడుట నేడే ప్రారంభించండి!



GK. 1170

వేర్వేరు పేర్లుగల వాల్మీకులు

ఒకేవర్గంలో చేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నదని శ్రీ లచ్చన్నగారి వివరణ

విడుదవోలు, సెప్టెంబరు 28 — తృతీయ గుంటూరుజిల్లా వాల్మీకి మహాసభ ఈ రోజు సాయంకాలం వి. యస్. టాకీసు హాలులో జరిగింది. సభకు రాష్ట్రసంఘ అధ్యక్షుడు శ్రీ ఎం. శేషన్నగారు అధ్యక్షత వహించారు. సంక్షేమ శాఖామాత్యులు శ్రీ గౌతు లచ్చన్నగారు సభకు ప్రారంభోత్సవం చేశారు.

ఆహ్వాన సంఘం తరపున శ్రీ పెద్దకొండ రంగయ్యగారు మంత్రికి స్వాగతపత్రం చదివి సమర్పించారు. జిల్లా నలుప్రాంతాలనుంచి డెలిగేట్లు, సభికులు వచ్చారు.

శ్రీ లచ్చన్నగారు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు.

"ఈనాడు ప్రజానీకంలో చైతన్యం కలిగింది. చెట్టుమీదవున్నా, పుట్టమీదవున్నా, కొండమీదవున్నా ప్రతి మానవుడు స్వతంత్రుడే కాని, యింకొకా కొందరికి దాసుడు కాదు, అనే భావాలు వున్నవి. కులభేదాలు రెచ్చగొట్టేందుకు వచ్చేవచ్చే సభలు, సంఘాలు వుండరాదు తోటివారలలో, సమాన గౌరవం పొందటానికి మనం ప్రయత్నించాలి కులసంఘాలుండవచ్చు కాని కుల ద్వేషం పనికి రాదు.

"ఈ నాడు విడుదవోలు హరిజనవాడలో నాకు రెండు సన్మానాలు అంతర్వివాహ దంపతుల వారు చేశారు. మన కులంలోనే ధనికులు బీదవాని వితమును లంపాడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కాని, పేద కులాలవారితో సంబంధం కావాలి కోరతారు. ఇది సిగ్గుచేటు. ఈ వైఖరి మారనంతవరకు జాతి పురోగమించదు.

"ఆర్థికంగా సాంఘికంగాకూడా వెనకబడి వున్న వీరి సముద్ధరణ కొరకే రాజ్యాంగంలో- అవకాశం కలుగజేయబడింది. వెనకబడిన వారివి దృష్టిలో పెట్టుకొని, మొత్తం జాతిని పురోభివృద్ధికి గొనిపోవాలని ప్రతివారూ ఆలోచించాలి ప్రభుత్వ సహాయంలో మన ఆశయాలను సఫలం చేసుకోవాలి. నీతినిజాయితీ కలిగి, క్రమశిక్షణ కలిగివున్నప్పుడు మన హక్కులు కాపాడబడుతవి. ప్రజాస్వామిక సూత్రాన్నే ప్రతివారూ పాటించాలి ఇతరులను చూచి అసూయ పడవద్దు ద్వేషాలు రెచ్చగొట్టకుండా, ఆశయ సిద్ధి కొరకు పాటుపడండి. మరొకరికి వున్నదానికి సంతోషించాలి. మనమే లేనిదానిని సాధించాలి. వాల్మీకుల నందరిని సంఘటితపరుచుకొనండి. కులంలోవున్న బీదలను, నిరక్షరులను ఆదరించండి. ఇతరుల సమస్యల పరిష్కారానికి మీరు చేయూత నివ్వండి.

[illegible] ఉండం శోచనీయం. పోటీ సంఘాలు పెట్టుకోవడం విచారకరం. ఇతర పేర్లతో వ్యవహరించబడుతున్న వాల్మీకులను ఒకే వర్గంలో చేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. వెనకబడిన జాతుల సలహా సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మాజీ నేరస్థ జాతుల సలహా సంఘం ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది. సి.టి. అన్నపోయినా మాజీ నేరస్థజాతులు అని వస్తూనే వున్నది ఈ పేరు తీసివేసి మరొక పేరు నమోదు చేయమని మీరు సూచిస్తే ప్రభుత్వం ఆలోచించడానికి సిద్ధంగానే వున్నది. మీధర్మాన్ని మీరు పొడిగించుకుంటూ మీరు నడపగలిగినప్పుడు మీ సేవ కొనియాడబడుతుందని నేను మనవిచేస్తూ వున్నాను. అప్పుడే మీకు సాంఘిక సమానత్వం వస్తుంది. మీరు అభివృద్ధి చెందగలరు."

అధ్యక్షులు శ్రీ శేషన్నగారు తమ ఉపన్యాసంలో వాల్మీకులు, వారికి చేరిన వివిధ పేర్లతో వున్న కులాలను గురించి చెప్పారు వీరందరూ ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘ కార్యదర్శి శ్రీ వీరాచారిగారు మాట్లాడుతూ వెనుకబడినజాతులు యితరుల క్షేమం కూడా ఆలోచిస్తూ, వారితోపాటు సమాన గౌరవాలు పొందాలని కోరారు. చేతివృత్తుల వారే వెనుకబడిన జాతులలో ఎక్కువగా వున్నారని, అందువల్ల ప్రతివారూ వీరి క్షేమంకోరి ఆర్థిక, సాంఘిక పురోభివృద్ధికి చేయూత నివ్వమని కోరారు.

శ్రీ అనగాని భగవంతరావు (యం. యల్. ఏ.) గారు, మరికొందరు ఉపన్యసించారు.

తీర్మానాలు

అనంతరం దిగువ తీర్మానాలు ఆమోదించబడినవి.

గోవా మృతవీరులకు, వరద బాధితులకు సానుభూతి తెలియజేశారు. ఆంధ్రలోని బోయలు, తలారులు, వాల్మీకులు, కావలివారలను మాజీ నేరస్థ జాతులలో చేర్చి వారి బాలబాలికలకు విద్యాసౌకర్యం కొరకు యిచ్చిన జీ వోలను కొన్నిచోట్ల అమలు పరచనందున పిల్లలు చదువులు మానుకోవలసి వస్తున్నదని, జిల్లా తాలూకా గ్రామ వాల్మీకి సంఘాలనుంచి ధృవ పత్రాలు తెచ్చుకున్నవారికి రాలేదీ, హైస్కూలు ప్రధానోపాధ్యాయులు జి. ఓ ను గౌరవించవలెనని లేపినో రెవిన్యూ అధికారులనుండి పత్రాలు తెచ్చుకున్న వారికి సౌకర్యాలు కలుగజేయాలని తీర్మానించారు.

బోయవట్ల, లంబాడీ, నీలిషికారీ, ఎరుకల యానాది వారలతోపాటు మాజీనేరస్థ జాతులకు కేటాయించిన ధనం తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపబడినదని తెలుస్తున్నది. ఈ జాతులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించుటకు, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచుటకు ప్రభుత్వం నిర్ణయించినందున వారి స్థితిగతులను విచారించుటకు ఒక సలహా సంఘాన్ని నియమించమని ప్రభుత్వాన్ని కోరారు.

వీరి బాలబాలికలు ఎలిమెంటరీ స్కూళ్ళలో చదువుతున్న కాలంలో భోజనాలకు, పుస్తకాలకు కావలసిన డబ్బు నెలవారీ లేక సంవత్సరంవారి హెడ్‌మాస్టర్ ద్వారా గాని, జిల్లా సంక్షేమ శాఖాధికారి ద్వారా గాని పంచి యివ్వాలని కోరుతూ తీర్మానించారు.

లంబాడీలకు రిజర్వు ఫారెస్టులు కొన్ని వందల యకరాలు ప్రభుత్వం పంచి యిచ్చినదని, అలానే కార్మికులకు కూడా బంజరు భూములు, రిజర్వు ఫారెస్టులు కుటుంబానికి అయిదెకరాలు యివ్వాలని అర్థించారు

ప్రభుత్వం రాజకీయ బాధితులకు పొలాలు యిచ్చింది. వారిలో భాగ్యవంతులకు కూడా యిచ్చింది భూమిలేని దీన రాజకీయ బాధితులకు ఉంచి ధనవంతుల భూములను తిరిగి తీసుకుని ఆయా గ్రామాల వాల్మీకి పేదలకు యివ్వాలని సూచించారు.

“పూర్తి సహకారమిచ్చి ఆంధ్రరాష్ట్రాన్ని సుసంపన్నం చెయ్యండి”

ద్వితీయ వార్షికోత్సవ సభలలో ప్రజానీకానికి ప్రబోధం

అనంతపురం, అక్టోబర్ 1— ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం యిక్కడ వైభవంగా జరుపబడింది.

కలెక్టర్ శ్రీ కొండల రావుగారు పోలీసుల సైనిక వందనం స్వీకరించారు. ఈ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ ఆంధ్రరాష్ట్ర సత్వర అభ్యుదయానికి ప్రజాకోటి యితోధికంగా సహకరించడం అవసరమని ప్రబోధించారు.

బాల బాలికల ఊరేగింపు జరిగింది. పట్టణంలోని ప్రతి వార్డులోను సభలు జరిగినవి. సభలలో ప్రభుత్వం సాధించిన ఘన కార్యాలను వక్తలు తెలియజేశారు.

బీదలకు అన్నదానం జరిగింది. పిల్లలకు ఆటలపోటీలు ఏర్పాటు చెయ్యబడినవి అనంతరం వినోద ప్రదర్శనాలు జరుపబడినవి.

మదనపల్లెలో

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం పంచాయతీ బోర్డు ఆవరణంలో పతాకోత్సవంతో ప్రారంభింపబడినది. పంచాయతీబోర్డు అధ్యక్షులు డాక్టర్ ఎ. బి. రామచంద్రరావు గారు పతాకారోహణం జరిపారు.

హరిజనహాస్టలు విద్యార్థులు జండాహూంచా రహె హమారా గేయం పాడారు.

పిమ్మట స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలోని దాదాపు 2000 మంది పిల్లలు పంచాయతీ బోర్డు ఆవరణలో చేరి పతాక వందనం చేసి, పురప్రముఖ వీధులలో ఊరేగింపు జరిపారు. సాయంకాలం బహిరంగ సభ జరుపబడినది.

శ్రీకాకుళంలో

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం స్థానిక మునిసిపల్ హైస్కూలు మైదానంలో వైభవంగా జరుపబడింది. ఆఫీసర్లు, పురప్రముఖులు, మహిళాసమాజంవారు, బడిపిల్లల సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. సి. జేమ్స్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ధనరాజుల నాయుడుతో కలిసి పోలీసు రిజర్వు దళాన్ని తనిఖీచేసి సైనిక వందనం స్వీకరించారు.

జేమ్స్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములుగారి త్యాగఫలితంగా ఆంధ్రరాష్ట్రం సాధ్యమయిందని మన ప్రభుత్వ పరిపాలనలో ప్రజా క్షేమకరమైన కార్యకలాపాలు అనేకం జరుగుతున్నవి. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి సర్వాంధ్రరాష్ట్రాన్ని పురోగమింప జేసుకోవాలని చెప్పారు.

బడిపిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది.

సెంట్రల్ బ్యాంకిలో కలెక్టర్ జాతీయ పతాకను ఎగురవేశారు టౌన్‌హాల్ క్లబ్బులో అధ్యక్షులు శ్రీ గుడివాడ వెంకటలక్ష్మణరావు గారు రెండవ వార్షికోత్సవాన్ని జరిపించారు.

కుప్పంలో

స్థానికబోర్డు ఉన్నత పాఠశాల బాలబాలికలచే ద్వితీయ ఆంధ్ర రాష్ట్ర వార్షికోత్సవం వైభవంగా జరుపబడింది. ఉదయం పాఠశాల ఆవరణలో శ్రీ పి. రాధాకృష్ణశెట్టిగారిచే పతాకోత్సవం జరుపబడింది. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్. గోపాలరత్నంగారు బాలబాలికల సైనిక వందనం స్వీకరించారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణమును గూర్చి శ్రీయుతులు త్రివిక్రమ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసమూర్తిగారు మాట్లాడారు. శ్రీ పి. రామమూర్తిగారు, శ్రీ కె. కృష్ణమూర్తిగారు పద్యాలు చదివారు.

సుమారు 700 మంది విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. "జనగణమన" తో కార్యక్రమం ముగిసింది.

బాపట్లలో

స్థానిక జాతీయ హిందీ పాఠశాల హిందీ ప్రేమీమండలి సంయుక్త యాజమాన్యాన శోభాయమానంగా హిందీ ప్రేమీమండలి ఆవరణములో ద్వితీయ ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవం జరుపబడింది.

శ్రీ కొమ్మశెట్టి వీరాంజనేయులుగారి అధ్యక్షత క్రీడ ఉత్సవం జరుపబడింది. శ్రీ వేదాంతం పితంబరావుగారు జాతీయపతాకను ఎగురవేశారు. కుమారి భానుమతి, సావిత్రి వందేమాతరం, జండా గీతములపాడారు.

శ్రీ పి. ఉమాకాంతం, శ్రీ పి రాధాకృష్ణమూర్తి శ్రీ డి సత్యనారాయణగారు ఆంధ్రరాష్ట్ర అవతరణ విశేషములగూర్చి ముచ్చటించారు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టబడింది. జనగణమన గీతంతో కార్యక్రమం ముగిసింది.

* * *

బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి సంఘం ఆధ్వర్యాన ఆంధ్రరాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవం వ్యవసాయ కళాశాల పెవిలియన్‌లో జరుపబడింది. ఉదయం జాతీయపతాకను ప్రిన్సిపాల్ శ్రీ యం. బి. వి. నరసింగరావుగారు ఎగురవేశారు. విద్యార్థులు జెండా వందనం చేశారు.

సాయంకాలం జరిగిన సభకు శ్రీ యం. బి. వి. నరసింగరావుగారు అధ్యక్షత వహించారు. ఆటల పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు పంచిపెట్టబడినవి. శ్రీ అయ్యగారి సోమేశ్వరరావుగారు వీణ వాయించారు.

కళాశాల విద్యార్థులచే "శశోపాసన" అను నాటిక ప్రదర్శింపబడింది.

ఉపాధ్యక్షులు శ్రీ వి. వి. కె. శాస్త్రిగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

చాగలమర్రిలో

ఆంధ్రరాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో చాగలమర్రి పంచాయతీ బోర్డు ఆఫీసుపై జాతీయ జెండాను పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ యం. అబ్దుల్ వదూద్‌గారు ప్రతిష్ఠించారు. అనంతరం పంచాయతీ బోర్డు ఆవరణలో జిల్లా యువజన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఆర్. వి. శేషాద్రిగారి అధ్యక్షతన సభ జరిగింది.

శ్రీ శేషాద్రిగారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలనుంచి ఆంధ్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రణాళికలను వివరపరుస్తూ భాషా ప్రయుక్తంగా వచ్చిన ఆంధ్రరాష్ట్రం దేశానికంతటికి ఆదర్శప్రాయంగా అన్ని విధాల అభివృద్ధి చెందడమేగాక భాషాప్రయుక్తంగా ఏర్పడే యితర రాష్ట్రాలకు దారిచూపిందని, ముఖ్యంగా ద్వితీయ వార్షికోత్సవంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వితీయ పంచవర్షప్రణాళికలో చేర్పించడం మన అదృష్టమేగాక, అమరజీవి పొట్టి శ్రీరాములుగారి త్యాగఫలమని అన్నారు.

భూదాన కార్యకర్త శ్రీ వి. వి. సుబ్బారెడ్డిగారు మాట్లాడుతూ, శ్రీ వినోబాభావేగారి రాకవల్ల మన కోటా లక్ష ఎకరాలు సేకరించి ఆంధ్రులు పేరు ప్రతిష్ఠలు నిల్పుకోవాలన్నారు తరువాత శ్రీ సి. ఖాదర్ సాహెబ్, శ్రీ అబ్దుల్‌వదూద్‌గార్లు మాట్లాడారు.

వెంకటగిరిలో

ఆంధ్రరాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సందర్భముగా ఈ పట్టణం పచ్చని తోరణాలతో అలంకరించబడింది. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్ళు, యితర భవనాలమీద జాతీయ పతాకాలు ఎగురవేయబడినవి.

ట్రెయినింగ్ స్కూలు ఆవరణలో ఉదయం శ్రీ పి. సుబ్బరామయ్యనాయుడుగారిచే పతాక వందనోత్సవం జరిగింది. వెంకటగిరి స్పెషల్ తహసీల్దార్ శ్రీ కోటయ్యాచారిగారు, ట్రెయినింగ్ స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీరామమూర్తిగారు. శ్రీ పి. సుబ్బరామయ్యనాయుడుగారు ఆంధ్రరాష్ట్రావతరణను గురించి ఉపన్యసించారు. ట్రెయినింగ్ స్కూలు విద్యార్థులు జాతీయ గీతాలు చక్కగాపాడారు. బడిపిల్లలకుమిఠాయి పంచిపెట్టబడింది.

వెంకటగిరి స్పెషల్ తహసీల్దార్ శ్రీ కె. కోటయ్యాచారిగారు ఉదయం 8 గంటలకు వారి ఆఫీసులో, ఊరిలోని అధికార్లకు, ట్రెయినింగు స్కూలు ఉపాధ్యాయులకు తదితరులకు తేనీటివిందు చేశారు.

తొండంగిలో

చీపురుపల్లి తాలూకా తొండంగి హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు ఆవరణలో హెడ్మాస్టరు శ్రీ పార్వతీశంగారు జాతీయపతాకాన్ని ఎగురవేశారు.

స్థానిక ప్రయోజనులు, స్కూలు పిల్లలు, ఉపాధ్యాయులు ఊరేగింపు జరిపారు శ్రీ దుర్గాప్రసాద్. వెంకటరమణయ్యగారు పిల్లలకు తినుబండారాలు పంచారు.

భీమవరంలో

భీమవరం తాలూకా కాంగ్రెసు కార్యాలయంవద్ద ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవం సందర్భంలో ప్రసిద్ధ దేశాభిమానులు తాలూకా కాంగ్రెసు సహాయ కార్యదర్శి శ్రీ మణిమెట్ల శ్రీనివాసుగారిచే జెండా ప్రతిష్ఠ జరుపబడింది. పురప్రముఖులు శ్రీ అయ్యగారి సుబ్బారాయుడు అల్లూరి సూర్యనారాయణమూర్తి, అమిరపు సోమరాజు మంతెన వసు అయ్యా, పోతూరి బోగయ్యగార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం భారతమాత విగ్రహంవద్ద కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు శ్రీ పెన్మెత్స సుబ్బరాజుగారు పతాకోత్సవం జరిపారు.

విస్సాకోడేరులో

ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవం గ్రామ కాంగ్రెసు కార్యాలయంవద్ద జరిగింది. శ్రీ అప్పపాటి సుబ్బారావుగారు జెండా ప్రతిష్ఠ చేశారు సభ్యులు, విద్యార్థినులు గీతాలు పాడారు. పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు శ్రీ చెరుకువాడ వెంకటరామయ్యగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

రాజమండ్రిలో

ఆంధ్రరాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా రాజమండ్రి పట్టణ కాంగ్రెసు, గాంధీ జయంత్యుత్సవ సంఘం సంయుక్త యాజమాన్యాన శ్రీ కొవ్విడి లింగరాజుగారు శ్రీ సుబ్రహ్మణ్య మైదానంలో జాతీయపతాకను ఎగురవేశారు.

సాయంకాలం [illegible] శ్రీ నలమూరి పోతరాజుగారి అధ్యక్షతను జరిగిన బహిరంగసభలో శ్రీయుతులు [illegible] లింగరాజు, మద్దూరి శివరామకృష్ణయ్య, చామర్తి శ్రీనివాసరావు, యామన వెంకటస్వామి, పాలాటి అప్పారావు, ముట్నూరి సోమసుందరం, ఉండవిల్లి శంకర కోటీశ్వరరావు, చిక్కా వెంకటరత్నంగారు శ్రీ పొట్టి శ్రీరాములుగారికి జోహార్లర్పిస్తూ, ఆంధ్రదేశానికి సంబంధించిన వివిధ సమస్యలపై ఉపన్యసించారు

రాత్రి 8 గంటలకు కోటగుమ్మంవద్ద రాజమండ్రి నగర ప్రజా-సోషలిస్టుపార్టీ ఆధ్వర్యాన జరిగిన బహిరంగసభకు శ్రీ భూపతి కోటీశ్వరరావుగారు అధ్యక్షత వహించారు. దానిలో శ్రీమతి బాలా త్రిపురసుందరిగారు రాష్ట్రగానం చేశారు. ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ కాశా జనార్దనరావుగారు "ఆంధ్రరాష్ట్రంలో విద్యుచ్ఛక్తితోపాటు విద్యుద్వేగంతో భూస్వామ్య సంస్కరణలు, వివిధ తరగతులకు చెందిన పరిశ్రమలు, పంచాయతీలు వృద్ధిచెందాల"ని తమ ఉపన్యాసంలో కోరారు.

[illegible] ప్రేమీమండలిలో మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావుగారు జెండా ప్రతిష్ఠ చేశారు మధ్యాహ్నం వందల కొద్ది బీదలకు అన్నదానం చేశారు. రాత్రికి బుర్రకథ జరిగింది.

శృంగవృక్షంలో

భీమవరం తాలూకా శృంగవృక్షం బోర్డు మిడిల్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి, శ్రీ దండు నరసింహరాజుగారి ఆధిపత్యమున ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవం జయప్రదంగా జరిపారు ఉత్సవానంతరం శ్రీ కలిదిండి సుబ్బరాజుగారు విద్యార్థులకు, తదితర అతిథులకు అల్పాహార విందు చేశారు

భీమవరంలో

ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సందర్భంలో భీమవరం తాలూకా, పట్టణ కాంగ్రెస్ సంఘాల యాజమాన్యాన బుధవారం సంతమార్కెట్టులో తాలూకా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కొత్తపల్లి నర్సరాజుగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. ఆంధ్రరాష్ట్ర అవతరణ, విశాలాంధ్ర గురించి శ్రీ అడబాల వీరాస్వామి రాజాగారు మాట్లాడారు. కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, శ్రీ కుదపల్లి విశ్వేశ్వరరావుగారు భూదానోద్యమాన్ని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక, భూమి సంస్కరణలను గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి మాట్లాడారు.

ఇచ్ఛాపురంలో

ఆంధ్రరాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవం బోర్డు హైయర్ ఎలిమెంటరీ పాఠశాలలో వైభవంగా జరుపబడింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు పెక్కుమంది ఉత్సవంలో పాల్గొన్నారు. జాతీయ పతాక ఆరోహణం జరిగింది.

ఈ బ్లాక్ యేరియాలో సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్ కుమారి సరోజిని దేవిగారు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, విలేజ్ లెవల్ వర్కర్లు బ్లాకు ఏరియాలోని అనేక పల్లెలలో ఉత్సవాలు ఏర్పాటు చేశారు.

గూడూరులో

గూడూరు పట్టణంలో వైభవోపేతంగా ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. ఉదయం మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలల విద్యార్థుల ఉత్సవం పురవీధుల గుండా తిరిగి మునిసిపల్ కార్యాలయానికి చేరింది మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పసుపులేటి సిద్ధయ్యనాయుడుగారు పతాకోత్సవం చేశారు.

బాలబాలికల ప్రార్థనంతరం చెయిర్మన్ శ్రీ పసుపులేటి సిద్ధయ్య నాయుడుగారు ఆంధ్ర రాష్ట్రావతరణకై అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములను గూర్చి, రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి, రాష్ట్ర పురోభివృద్ధిలో విద్యార్థుల పాత్రను గూర్చి ప్రసంగించారు.

చెయిర్మన్ శ్రీ సిద్ధయ్య నాయుడుగారు బాలబాలికలకు పిప్పరమెంట్లను పంచారు ఈ సందర్భంలో బోర్డు హైస్కూలు ఆవరణంలో హైస్కూలు విద్యార్థులు కొత్త చెట్ల మొక్కలను నాటారు. అమితోత్సాహంగా హైస్కూలు భవన ఆవరణమంతా శుభ్రపరచారు. హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ బి. వై. నారాయణయ్య పంతులుగారు ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ ప్రాశస్త్యం గురించి చెప్పారు.

సాయంత్రం మునిసిపల్ చెయిర్మన్ శ్రీ సిద్ధయ్యనాయుడుగారు మునిసిపల్ ఆఫీసు సిబ్బందికి నూతన వస్త్రాలు యిచ్చారు పట్టణమంతా శోభాయమానంగా పతాకాలతో, తోరణాలతో అలంకరించబడింది.

తాడేపల్లిగూడెంలో

ఆంధ్ర ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు జిల్లా రెవిన్యూ ఆఫీసులో జిల్లా రెవిన్యూ ఆఫీసర్ శ్రీ ఎ. సుందరశివరావుగారు పతాకోత్సవం జరిపారు. అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ కె రాజగోపాల్, యితర ఉద్యోగులు పాల్గొని, రాష్ట్రావతరణకు పాటుపడిన ఆంధ్ర ప్రముఖులకు, ఆత్మబలిదాన మొనర్చిన శ్రీ పొట్టి శ్రీరాములుగారికి జోహారు లర్పించారు ఆంధ్రులు ముమ్మందు అభివృద్ధి గాంచి రాష్ట్రం పేరుప్రతిష్ఠలు పొందుటకుగాను కృషి చేయడానికి శపథం తీసుకున్నారు.

వర్తక సంఘంవారు కూడా రాష్ట్రావతరణ వార్షికోత్సవం జయప్రదంగా జరిపారు. ఎ. సి. టి. ఓ. శ్రీ వి. చక్రధరరావు నాయుడుగారు పతాకోత్సవం చేశారు శ్రీ ని. సర్వారెడ్డిగారు పిల్లలకొరకు ఇచ్చిన మిఠాయి ఎ. సి. టి. ఓ. గారు పంచి పెట్టారు అతిథులకు శ్రీ దలంచర్ల గుమ్మేశ్వరరావుగారు అల్పాహారవిందుగావించారు. మధ్యాహ్నం డి సి టి ఓ. శ్రీ వై. సత్యనారాయణమూర్తిగారు అమరజీవి పొట్టి శ్రీరాములుగారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. శ్రీ సత్యనారాయణగారి అధ్యక్షతను జరిగిన సభను శ్రీ కె వీరాచార్యులుగారు ప్రారంభించారు సభలో శ్రీయుతులు చామర్తి వెంకయ్య, వెలగల దాసిరెడ్డి, మామిడి వెంకటేశ్వరరావు పువ్వాడ కోదండరామయ్య ఆదిగాగల వర్తక ప్రముఖులు, డి. సి. టి. ఓ. ఎ సి టి ఓ మొదలగు ఉద్యోగులు పాల్గొన్నారు

సతీహిత సమితి మహిళా సంఘం వారు శారదా గ్రంథాలయ భవనంలో ద్వితీయ వార్షికోత్సవం కన్నుల పండువుగా జరిపారు శ్రీమతి పటం రూపావతమ్మగారు పతాకోత్సవం జరిపారు. బాలబాలికలకు బిళ్ళలు పంచిపెట్టబడినవి.

సాయంత్రం శ్రీమతి పటం రూపావతమ్మగారి అధ్యక్షతను జరిగిన బహిరంగసభను శ్రీ పెమ్మరాజు గోపాలకృష్ణయ్యగారు ప్రారంభించారు ఆంధ్రులు అన్నికళలలోను ఆరితేరినవారని, ఏ విధంగాను ఎవరికీ తీసిపోని ప్రజ్ఞావంతులని, అటువారు తమ రాష్ట్రమును అభివృద్ధి చెందుటకు పూనికతో పాటుపడాలని చెప్పారు శ్రీయుతులు తేతలి సత్యనారాయణమూర్తి, వి. గోపాలకృష్ణమూర్తి, కొవ్విడి కేశవరావుగార్లు, శ్రీమతి పిఠాని భిక్షదేవి; దాశరి లక్ష్మీనరసమ్మగార్లు కూడా ఉపన్యసించారు. తిరుపతి బాలికలచే వివిధ నృత్యములు ప్రదర్శింపబడినవి.

తహసీల్దారు శ్రీ వి. డి ప్రసాదరావుగారు తాలూకా కచేరీవద్ద పతాకోత్సవం చేశారు. పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు.

నర్సారావుపేట చెయిర్మన్‌పై అవిశ్వాసం

పదిమంది కౌన్సిలర్ల రిక్విజిషన్ నోటీసు

నర్సారావుపేట, అక్టోబర్ 1—నర్సారావుపేట మునిసిపల్ చెయిర్మన్ శ్రీ నాగవరపు కృష్ణమూర్తిగారిపై తమకు విశ్వాసం లేదని తెలుపుతూ పదిమంది కౌన్సిలర్లు దాఖలు చేసిన రిక్విజిషన్ పిటీషన్ విచారణ స్థానిక డిప్యూటీ-కలెక్టర్ శ్రీ టి దశరథరామయ్యగారు ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేశారు.

ఇదివరలో అనేక పర్యాయాలు ఈ చెయిర్మన్‌పై తెచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానాలు వీగిపోయినవి.

భిక్నూరు బేసిక్ శిక్షణ కేంద్రం

సాహిత్య సభలో పలువురి ప్రసంగాలు

భిక్నూరు, సెప్టెంబరు 30— ఈ నెల 25వ తేదీ ఉదయం భిక్నూరు బేసిక్ శిక్షణ కేంద్రంలో కేంద్రం సూపరింటెండెంట్ శ్రీ సత్యవ్రతిగారి అధ్యక్షతన సాహిత్య సమావేశం జరిగింది. ఈ సభకు కేంద్రంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు. శిక్షకవర్గం హాజరైనారు శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ కేంద్రం ప్రాచీన ఋషి సంప్రదాయాలకు చెందిన గురుకులంవలె ఎంతో రమణీయంగా ప్రకృతి శోభావహమై ఉన్నదని, ఇక్కడ శిక్షణ పొందుతూ వుండే వ్యక్తులు అనాదిగా వస్తూవున్న భారతీయ సాంస్కృతిక, ప్రాజ్ఞానిక తత్వాలను అవగతం చేసుకొని, స్వతంత్ర భారతంలో భారతీయ విశిష్ట సంప్రదాయాలను ప్రచారం చేయుటకుగాను విద్యార్థులలో అందుకనువైన బీజములను ఉపాధ్యాయులైన వారందరు నాటవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

తరువాత శ్రీ వరాయితం కృష్ణమూర్తిశాస్త్రి గారు ప్రసంగిస్తూ, తెలుగు సాహిత్యంలోని విశిష్టతను తెలిపి, అందరూ విద్యార్థులలో మాతృభాషాభిమానాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత శ్రీ సి. నారాయణరెడ్డిగారు కేంద్రంవారి కోరికపై "నాగార్జున సాగరం"లోని కొన్ని ఘట్టాలను దాదాపు ఒక గంటసేపు గానంచేసి సభ్యులను అలరించారు. శ్రీ రెడ్డిగారు కావ్యపఠనానికి పూర్వం ప్రసంగిస్తూ, కళాప్రయోజన ద్వయాత్మకమైనదని అందొకటి సౌందర్యం, రెండవది ఉపదేశం ఈ రెండు విధాలైన ప్రయోజనాలు నాగార్జునపర్వత శిల్పంలో అజంతా శిల్పంలో వలెనే వున్నవని అన్నారు. అచట నాగార్జున విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు మతము, వైషయికానందానికి మధ్య జరిగిన సంఘర్షణను ప్రస్తావించారు.

శ్రీ సుబ్రహ్మణ్య శర్మగారి వందన సమర్పణతో సభ సమాప్తమైంది.

కామారెడ్డి హైస్కూలులో సాహిత్య సభలు

కామారెడ్డి, సెప్టెంబర్ 30—కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఘం తరపున జరుపబడుతున్న విద్యా గణపతి నవరాత్రోత్సవాల సందర్భంలో ఈ నెల 24వ తేదీ శనివారం సాయంత్రం 4-0 గంటలకు సాహిత్య సమావేశం జరుపబడింది. ఈ సభకు నిజామాబాదు హైస్కూలు ఆంధ్ర పండితులు విద్యాప్రవీణ శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ అధ్యక్షత వహించారు. సికింద్రాబాదు సెంట్ మేరీస్ హైస్కూలు పండితులు శ్రీ వరాయితం కృష్ణమూర్తి శాస్త్రిగారు తిక్కన కవితతో విశిష్టతనుగూర్చి ఉపన్యసించి మహాభారతంలోని తిక్కన పద్యాలను చదివి విద్యార్థులకు బోధించారు.

ఆ తరువాత తెలంగాణా యువకవి శ్రీ సి నారాయణరెడ్డి తమ 'నాగార్జున సాగరం' కావ్యంలోని కొన్ని ఘట్టాలను గానంచేసి సభ్యులను ఆనందపరచారు. ఆ తరువాత శిరోమణి శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు గణపతి ఉత్సవములలోని వైశిష్ట్యాన్ని, భారతదేశంలో నలుమూలల ఆ ఉత్సవాలకుగల ప్రాముఖ్యాన్ని గురించి విపులంగా ఉపన్యసించి పోతన భాగవతంలోని కవితా రీతులను సోదాహరణంగా విద్యార్థులకు వివరించి చెప్పారు.

కామారెడ్డి హైస్కూలు తెలుగు పండితులు, స్థానిక రచయితల సంఘం కార్యదర్శి శ్రీ కోదండరామశర్మగారి వందన సమర్పణతో సభముగిసింది. సభకు స్థానిక మునిసిపల్ అధ్యక్షులు శ్రీ రాజిరెడ్డి మున్నగు పురప్రముఖులు, ఉపాధ్యాయులు వచ్చారు.

పెనుకొండలో జాతీయ వికాస పథకాల అమలు

ఉద్యోగులకు శ్రీ కల్లూరి సుబ్బారావుగారి సూచనలు

హిందూపురం, సెప్టెంబర్ 30—జాతీయ వికాస పథకాలు అమలుపరచబడుతున్న హిందూపురం, మడకశిర, పెనుకొండ తాలుకాలలోని ఉద్యోగుల, అనధికార ప్రముఖుల సంయుక్త సమావేశం హిందూపురంలోని సేవా మందిరంలో యిటీవల జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ కె. కొండలరావుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్లూరి సుబ్బారావుగారు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇలా అన్నారు.

"మొదటి పంచవర్ష ప్రణాళికలో అనుకున్నంతపని జరగలేదు. కొన్ని కట్టడాలు ఏర్పాటు చెయ్యడమే ప్రణాళికల ముఖ్యోద్దేశ్యం కాదు. ప్రజలలో నూతనోత్తేజం కలిగించాలి. రెండవ ప్రణాళికలో ప్రతి ఫిర్కాకు రెండు ప్రసూతి వసతిగృహాలు, ప్రతి బ్లాకులో ఒక "గ్రామాభివృద్ధి బ్యాంకి" ఏర్పాటు చెయ్యాలి సాంఘిక విద్యా నిర్వాహకులు పల్లెప్రజల సేవలో తమ బాధ్యత గుర్తించేటట్లు చెయ్యాలి.

"జాతీయ వికాస పథకాలలో నియమించబడిన ఉద్యోగులు తమ నివాసాలు గ్రామాలలో ఏర్పాటు చేసుకొనడం అవసరం. గ్రామస్తులలో సహకారం ఎక్కువగా సాధించడానికి ఉద్యోగులు సహాయపడాలి. గ్రామోద్యోగులు గ్రామాలలో బహిరంగ సాంఘిక ప్రార్థన సభలు ఏర్పాటు చేయాలి.

"పంచవర్ష ప్రణాళికలను గురించి వారికి తెలియజెప్పాలి గ్రామాలలోని పురాతన శిల్పాలను పైకి తీసికొనివచ్చుటకు ప్రయత్నించాలి. యువకులు, విద్యార్థులు తమ సెలవులలో గ్రామాలలో కాలం గడుపుతూ గ్రామస్తుల అభివృద్ధికి పాటుపడాలి."

శ్రీ కల్లూరు సుబ్బారావుగారు ఉపాధ్యాయుల వేతనాల విషయమై ముచ్చటిస్తూ, ప్రభుత్వ రాబడి, ఖర్చులు స్థిరంగా లేవని, ఆదాయం వృద్ధిచెందిన వెంటనే వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం తప్పక తీర్చగలదని అన్నారు.

అధ్యక్షులు శ్రీ కె. కొండలరావుగారు ముచ్చటిస్తూ రెండవ ప్రణాళిక నిర్వహణలో ప్రజల సహకారం మున్నుపటికంటె అధికమవుతున్నదని, కనుక త్వరలో పనులు జరగగలవని అన్నారు.

సేవా మందిరం తరపున, ఆహ్వాన సంఘం తరపున శ్రీ వి. రామసుబ్బయ్యగారు సభికులకు స్వాగతం చెప్పారు.

ప్రణాళిక నిర్వహణ, వ్యవసాయాభివృద్ధి, పశుసంపద అభివృద్ధి, సాంఘిక విద్య కార్యకలాపములు, సహకారోద్యమ వ్యాప్తి-వీటికి ఐదు ఉపసంఘాలు ఏర్పాటు చెయ్యబడినవి. చర్చల అనంతరం నివేదికలు తయారు చెయ్యబడినవి.

శ్రీ యస్. ఆర్. రామమూర్తి (సబ్‌కలెక్టరు, పెనుకొండ) గారి అధ్యక్షతను జరిగిన సమావేశములో ఉపసంఘముల నివేదికలు ఆమోదించబడినవి.

శ్రీయుతులు బి నరసింగరావు (జిల్లా ప్లానింగ్ ఆఫీసర్), ఆదిశేషరెడ్డి, (జిల్లా వ్యవసాయాధికారి), బి. వెంకటేశ్వర్లు (డెవలప్‌మెంటు యింజనీర్), యల్. శామ్యూల్ (డిప్యూటీ రిజిష్ట్రారు), వెంకటావలపతి (జిల్లా ఆరోగ్యశాఖాధికారి), యస్ వి. రామన్న (జిల్లా విద్యాశాఖాధికారి)గార్లు, మున్నగువారు ఉపన్యసించారు.

శ్రీయుతులు కె. శివప్ప (హిందూపురం బ్లాక్ ఆఫీసరు), డి సూర్యనారాయణరావు (మడకశిర బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు), సాలమన్ (పెనుకొండ బ్లాక్ ఆఫీసర్) చర్చలలో పాల్గొన్నారు.

కొడిగెపలి యందు 25వ తేదీన గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమం జరుపబడింది రెండు దినములయందు విద్యార్థులచేతను, యితర సంఘములవల్లను, నాటక ప్రదర్శనములు, నాట్య ప్రదర్శనములు, ఆటలు జరుపబడినవి.

జిల్లా కలెక్టరు శ్రీ కె. కొండలరావుగారు కొడిగెనల్లి యందు సౌక పాఠశాల భవనమును ప్రారంభించారు. పాఠశాలకు స్థలమిచ్చిన శ్రీమతి నంజమ్మకు సన్మానం జరుపబడింది శ్రీ కల్లూరు సుబ్బారావుగారు ఒక పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం చేశారు

హిందూపురం బ్లాక్ సభ్యులు శ్రీ కె వి కోనప్పగారి అధ్యక్షతను సమావేశమై సేవా మందిరమున నొక "రూరల్ బ్యాంకు"ను స్థాపించుటకు నిర్ణయించారు.

నిడదవోలు ప్రజా-సోషలిస్టు పార్టీ సమావేశం

నిడదవోలు, సెప్టెంబరు 28—నిడదవోలు పట్టణ ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులు నెల 25 న తేదీన నిడదవోలులో సమావేశమైనారు. సమావేశానికి షేక్ నాగూరి సాహెబ్ అధ్యక్షత వహించారు.

గోవా స్వాతంత్ర్య సమరంలో సత్యాగ్రహం చేసి ప్రాణ లర్పించిన వీరులకు జోహారు లర్పిస్తూ, సత్యాగ్రహాన్ని విరమింపచేయమని ఆదేశించిన భారత ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తీర్మానం చేశారు.

ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు, ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యుడు శ్రీ భద్రయ్యగారి అకాల మరణానికి సంతాపం ప్రకటించారు.

లోహియా అనుచరులపై కేంద్రపార్టీ తీసుకొన్న క్రమశిక్షణ చర్యను ఏకగ్రీవంగా సమర్థించారు

జిల్లా ప్రజా-సోషలిస్టుపార్టీ నిర్మాణ సమావేశాన్ని నాయకులైనంత త్వరలో ఏర్పాటు చేయించి [illegible] రాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ అర్థించడమైనది.

శ్రీ విశ్వనాథంగారి షష్టిపూర్తి

అక్టోబర్ 16, 17 తేదీలలో

గన్నవరం, అక్టోబర్ 1- శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి షష్టిపూర్తి ప్రచార సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ తుర్లపాటి వెంకట కుటుంబరావుగారు ఇలా వ్రాస్తున్నారు:—

"శ్రీ తెన్నేటి విశ్వనాథం షష్టిపూర్తి ఆహ్వాన సంఘానికి యింతవరకు రు. 4,200/-లు విరాళాలక్రింద చేరినవి. 1955 అక్టోబర్ 16, 17 తేదీలలో విశాఖపట్నంలో జరిగే ఈ మహోత్సవాలకు ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, పార్లమెంటు సభ్యులు ఆచార్య రంగా, ఆంధ్ర అడ్వొకేట్-జనరల్ శ్రీ దువ్వూరి నరసరాజు, ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. సత్యనారాయణరాజు, ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఓ. పుల్లారెడ్డి, శ్రీ టి. భాస్కరరావు నాయుడు (రిటైర్డు ఐ. సి. ఎస్), మద్రాసు పోలీసు కమిషనర్ శ్రీ పార్థసారథి అయ్యంగార్ ప్రభృతులు యథోచితంగా విరాళాలు పంపారు.

"ఈ ఉత్సవాల సందర్భంలో పండిట్ పంత్, డాక్టర్ కట్జూ, రాజాజీ, శ్రీ రాధాకృష్ణన్, మద్రాసు గవర్నర్ శ్రీ ప్రకాశ, ఆచార్య రంగా, శ్రీ సి పి. రామస్వామి అయ్యర్, శ్రీ [illegible] వెంకటరామమూర్తి, ఇంకా పెక్కుమంది ప్రముఖుల వ్యాసాలతో, సందేశాలతో ప్రత్యేక సంచిక ప్రచురించబడుతుంది.

"రెండు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల కార్యక్రమం పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాము.

"విరాళాలు పంపగోరువారు "శ్రీ ఎన్ రంగారావు, కోశాధికారి, శ్రీ తెన్నేటి విశ్వనాథం షష్టిపూర్తి సంఘం, 13/1, మెయిన్‌రోడ్డు, విశాఖపట్నం-1" విలాసానికి పంప ప్రార్థన."

ఆంధ్రరాష్ట్రంలో ఆరు హిందీ విద్యాలయాలు

అనంతపురం, అక్టోబర్ 3—ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సభవారు ఆంధ్రరాష్ట్రంలో ఆరు విద్యాలయాలు స్థాపించడానికి నిర్ణయించారు, వీటిలో మూడు విద్యాలయాలు రాయలసీమలో స్థాపించబడుతవి.

ఈ సంస్థలకు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యగలదు.

అన్నివేళలందు ఆనందము చేకూర్చేది
నూర్జహాన్ సెంట్లు
నూర్జహాన్‌స్పెషల్ 2-0-0
1నెంబరు 1-8-0
కొత్తరకాలు
వట్టివేరు 1-8-0
గులాబి 1-8-0
పాప్యులర్ 1-4-0
అన్నిషాపులలోను దొరకును



FH 1817

మీ శిరోజములలోని సహజమైన ఉంగరాలను బాగుగా ఉంచుకొనండి

ఉంగరములు జుట్టును ప్రతివారు మెచ్చుకుంటారు. మీ శిరోజములను చిక్కని బరువైన నూనెతో బంధకము లేకుండా ఉంచకండి! టామ్‌కో సుగంధిత కొబ్బరి తలనూనెతో మీ శిరోజములను సహజముగ ఉంగరములవలె చుట్టుకోనియ్యండి ఈ తేలికైన, బాగుగా శుద్ధికరింపబడిన నూనె మల్లె, గులాబి మరియు లవండరు పూల రమ్యమైన సువాసనలలో దొరుకుతోంది. భారత దేశములో 25 ఏళ్లుగా అందరికీ ప్రియమైన తలనూనె



మీ శిరోజములను వారమునకు ఒకసారి టామ్‌కో కొబ్బరినూనె సాంపూతో రుద్దుకొనండి. ఇది మీ శిరోజములను మెత్తగా మరియు సహజముగ ఉంగరములు తిరిగి ఉండుటకు సహకరించును.

టామ్‌కో సుగంధిత కొబ్బరి తలనూనె మరియు సాంపూ
టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్



ఎదిగే పిల్లల సంక్షేమానికి అతి ప్రధానం

పిల్లలు దుడుకుగా, పుష్టికరంగా ఎదుగుటకు విటోఫెర్రిన్ బాటిల్ సాధనం. రక్తక్షీణత, విటమిన్‌లోపం, అన్ని రకాల వ్యాధులలో బాధపడు వారికి ఇది మంచి టానిక్ గా పనిచేస్తుంది.

విటోఫెర్రిన్

తయారీదారులు:
ది మైసూర్ ఇండస్ట్రియల్ & టెస్టింగ్ లాబొరేటరీ లిమిటెడ్,
మల్లేశ్వరం, బెంగుళూరు.

ఏజెంట్లు:
[illegible] 37, [illegible], మద్రాసు-1.

టి. టి. దేవస్థానములు, తిరుపతి



నోటీసు

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవము 16-10-55 నుంచి 24-10-55 వరకు ఆంధ్రస్టేట్, తిరుపతిలోని తిరుమల కొండలమీద జరుపబడుతుంది. 20-10-55 వ తేదీ గరుడోత్సవం. 23-10-55 ఉదయం వెండిరథం ఊరేగింపు జరుపబడుతుంది. (సం.) సి. అన్నారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

ఎ. యం. ఐ. ఇ. (ఇండియా)

గవర్నమెంటుచే బి. ఇ. డిగ్రీకు సమానముగా నిర్ణయింపబడిన ఇంజనీయరింగు పరీక్షకు 3 సం॥ల కోర్సు. సెప్టెంబరు పరీక్షలలో ప్యాస్ అయిన వారికొరకు ప్రత్యేకముగా 25-10-55 నుండి ఏర్పాటు చేయబడినది. ఒక రూపాయ ఎం. ఓ. పంపి ప్రాస్పెక్టసు తెప్పించుకొనగలరు. ప్రిన్సిపాల్, వివిలి ఇంజనీయరింగ్ కాలేజి, మచిలీపట్నం (ఆంధ్ర).

సంగ్రహ ప్రకటనలు

ఏజంట్లు కావలెను

పేరొందిన మా భవాని సిల్కు అండ్ నూలు జంపఖానాలకు ఆర్డర్లు సంపాదించడానికి మంచి షరతుల మీద ఏజంట్లు కావలెను. ఇంగ్లీషులో వ్రాయండి.
AMARJYOTHI TEXTILES,
Carpet Manufacturers,
Bhavani P. O. via Erode S. India.

అమ్మకం

జి ఐ బెండ్స్, జాయింట్లు, పిచ్ వెజిటబుల్ వగైరా 10-10-55 తేదీ, విశాఖపట్టణం, ఐ. ఎన్. ఎస్. డిపోవద్దను, క్రాస్లీ జనరేటర్లు 11-10-55 తేదీ ఉ 10 గంటలకు వాల్తేరు కోవి 8 ఐ. ఆర్. ఎస్. డి. వద్దను, ఒక్కొక్క ... జరుపబడును. (డి. డి. ఎస్. అండ్, మద్రాస్-1.

ఆటో మోటివ్

మిలిటరీ డిస్పోజలీ ట్రక్కులు, పెర్కిన్స్ డీసెల్ యింజన్లతో అమర్చబడినవి అమ్మబడును. ఫోర్డు, డ్జ్డ్జీ, చెవ్రలెట్, మోడళ్ళు బాగా పనిచేస్తున్నవి. వివరములకు:
పి. వి. ఎస్. మణి,
1, చిన్నతంబి వీధి, మద్రాసు-1.

ప్రకటన

విశాఖపట్నం జిల్లా కొత్తవలస బాబాలు పంచాయతీ ఎలిమెంటరీ స్కూలులో వుపాధ్యాయుని పదవి గురించి హైయర్ ట్రెయినింగు పొందిన వారినుండి దరఖాస్తులు 30-10-55 తేదీ వరకు యీ క్రింది వారిచే పుచ్చుకోబడును. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, కొత్తవలస పంచాయతీ 30-9-55.

నోటీసు

మా పాతవరం అమరా పురుషోత్తం అండ్ బ్రదర్సు కంపెనీవారు హక్కు కలిగివున్న ఎగుమతి కోటా హక్కులను గుంటూరుజిల్లా ఉప్పుగుండూరులోని అమరా పురుషోత్తం కృష్ణమూర్తి అండ్ కంపెనీఅయిన మాకు బదిలీ చేయవలసిందని దరఖాస్తు పెట్టుకొని వున్నాము. ఆవిధంగా ఎగుమతి కోటా హక్కులు బదిలీ చేయబడే విషయంలో ఎవరికైనా ఆక్షేపణ వున్న యెడల వారు తమ ఆక్షేపణలను ఈ నోటీసు ప్రచురణ తేదీనుంచి మూడువారాలలోగా మద్రాసులోని ఎగుమతుల డిప్యూటీ చీఫ్ కంట్రోలరుకు తెలియచేయవలసిందిగా కోరబడుతున్నారు. అమరా పురుషోత్తం కృష్ణమూర్తి అండ్ కంపెనీ, ఉప్పుగుండూరు, గుంటూరుజిల్లా. (ఆంధ్ర)

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లాబోర్డువారి యాజమాన్యములో నున్న ఈ దిగువ సూచింపబడిన భోజన సత్రములకు వానికి అనుబంధముగా నున్న విద్యార్థి భోజన వసతులకు కావలసిన భోజన పదార్థములు వగైరాలు 1-11-1955 వ తేదీ నుండి 31-3-1956 తేదీ అఖరు వరకు సప్లయి చేయుటకు గాను సీలు వేసిన టెండర్లు వేర్వేరుగా 13-10-55 తేదీ సాయంకాలము 4 గంటలవరకు కాకినాడ తూర్పు గోదావరి జిల్లాబోర్డు ఆఫీసులో తీసుకొనబడును.

(1) పెద్దాపురం, (2) కత్తిపూడి (3) పాడకట్లపల్లి (4) సామర్లకోట (5) కిర్లంపూడి (5) దోసకాయలపల్లి.

టెండరు షరతులు వివరములు గల నోటీసులు టెండరు ఫారములు జిల్లాబోర్డు ఆఫీసులోను ఆయా లైసెన్సు ఇన్‌స్పెక్టర్ల వద్ద ఉచితముగా దొరకును.

(సం) జి. రామారావు,
స్పెషల్ ఆఫీసరుగారి తరఫున
తూర్పు గోదావరి జిల్లాబోర్డు ఆఫీసు,
కాకినాడ, 30-9-55.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

క్రీడాలోకం

బొంబాయిపై ఉస్మానియా విజయం

అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ పోటీలలో

హైదరాబాద్, అక్టోబర్ 3—దక్షిణ మండలం అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంటు కడపటి పోటీలో నేడిక్కడ ఫతే మైదానంలో ఉస్మానియా (ఛాంపియనులు) బొంబాయిని 3-1 గోలులతో ఓడించింది.

ఉస్మానియా ఆటగాళ్ళు ఆదివారంనాడు బొంబాయితో పోటీ చేసినప్పటికంటె నేడు దీక్షతో, ప్రతిభతో ఆడి విజయార్హులైనారు. బొంబాయి రక్షణ శ్రేణిలోనివారి లోపాలు ఆ జట్టు ఓటమికి కారణమైనవి.

నేటి పోటీలలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ టీములో క్రింది ఆటగాళ్ళు కలరు.

జహూర్ (కెప్టెను); మక్బూల్, మాధవరెడ్డి; సజీద్, సాలె, షరీఫ్; ఆజమ్ అస్కారి, రెహ్మత్, నయీమ్, మొయినుద్దీన్, ఆజం మొయినుద్దీన్.

ఐ. ఎఫ్. ఏ. పోటీలు

సెమిఫైనలుకు మోహన్‌బగన్ రాక

కలకత్తా, అక్టోబర్ 3—ఐ. ఎఫ్ ఏ షీల్డు ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో నేడిక్కడ మోహన్‌బగన్ జార్జి టెలిగ్రాఫ్‌ను 2-0 గోలులతో ఓడించి సెమిఫైనలుకు వచ్చింది

బుధవారంనాడు ఆర్యనులకు మోహన్ బగన్‌కు సెమిఫైనలు పోటీ జరుగుతుంది

చైనా వెళ్లనున్న మన వాలీబాల్ టీము

ఎన్నికకు సన్నాహాలు

అంబాలా, అక్టోబర్ 3—అక్టోబర్ మధ్యలో చైనాకు పంపడానికి ఇండియా వాలీబాల్ టీమును ఎన్నుకొనడం నిమిత్తం సన్నాహాలు జరుగుతున్నవి.

వివిధ రాష్ట్రాలు పంపగల దాదాపు 70 మంది ఆటగాళ్ళ నుంచి తుది ఎన్నిక కలకత్తాలో జరుగగలదని, ఇండియన్ టీము అక్టోబర్ 10 వ కలకత్తా నుంచి బయలుదేరగలదని నేడిక్కడ అధికార రీత్యా ప్రకటించబడింది.

హైదరాబాద్ ఆటగాళ్ళు

హైదరాబాద్ వాలీబాల్ అసోసియేషన్ క్రింది ఆటగాళ్ళను కలకత్తాకు పంపుతున్నది :

కె రెడ్డి, వెంకటరామరెడ్డి, వెంకటరంగారెడ్డి, విజయరామారావు, యెల్లారావు, శివాజి, దయాకరరెడ్డి, వజీద్‌అలీ, విశ్వనాథన్, బలరాం, బిడి.

గుంటూరులో బాడ్మింటన్ పోటీలు

హిందూకాలేజి కృషి

గుంటూరు, అక్టోబర్ 3—హిందూ కళాశాల స్పోర్ట్సు క్లబ్‌వారి యాజమాన్యాన దక్షిణ భారత బాడ్మింటన్ టోర్నమెంట్సు ఈనెల మూడవవారంలో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నవి. ఇందుకుగాను ఈ క్రింది వారితో కూడిన కమిటీ యేర్పాటు చేయబడింది.

అధ్యక్షులు శ్రీ వి. సుబ్బారావుగారు, (ప్రిన్సిపాల్, ఉపాధ్యక్షులు, బాదుగోవిందరావు, జి. వి. నరసింహారావుగార్లు. కార్యదర్శులు యస్. ఎ. సుభాన్ దామోదరరావుగార్లు, సహాయ కార్యదర్శులు పి. పి. యల్. నరసింహారావు, కె. కె. డి. రామస్వామిగారు, కోశాధికారి వి. శ్రీనివాసరావుగారు.

ఈ టోర్నమెంటులో ప్రసిద్ధిగాంచిన ఆటగాళ్ళు పిచ్చయ్య, రాజగోపాలి, కరీం, వాహబ్, హమీద్ మొదలగువారు పాల్గొనగలరని తెలుస్తున్నది. (మ. వి.)

పార్వతీపురం నీటి సప్లయి స్కీమ్

ప్లానింగ్ మంత్రికి విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబరు 3—పార్వతీపురం పట్నానికి మంచినీటిసరఫరాకు వాటర్ వర్క్సు నిర్మించాలని ప్లానింగ్ మంత్రి శ్రీ కళావెంకటరావుగారిని కలుసుకొన్న ఒక రాయబారవర్గం వారు కోరారు. ఈ రాయబారవర్గంలో శ్రీ పి నరసింహస్వారావు, శ్రీ పి గున్నయ్య, శ్రీ ఏ లక్ష్మీనాయుడు, శ్రీ బి రాజయ్య, శ్రీ కె. పున్నయ్య, శ్రీ యు రంగబాబుగార్లు కలరు. శ్రీ వి. చంద్రమౌడా మణిదేవ్‌గారు నాయకత్వం వహించారు.

పార్వతీ పురానికి నీటి సరఫరాకు సరియైన ఏర్పాట్లు లేనందున ప్రజలు వేసవికాలంలో బాల యాతన పడుతున్నారని రాయబారవర్గం వారు తెలియజేశారు.

ఈ రాయబారవర్గంవారు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారిని కలుసుకొని ఉల్లిభద్రనుంచి గరుగుపల్లిదాకా చిన్న కాల్వను త్రవ్వించాలని కోరారు.

పార్వతీపురం తాలూకాలోని జంఝావతి పథకాన్ని గురించి, గుమ్మిగెడ్డ పథకాన్ని గురించి సాధ్యమైనంత త్వరలో దర్యాప్తు జరిపించాలని కూడా వారు అభ్యర్థించారు.



కార్బొరండం యూనివర్సల్ కంపెనీవారి కొత్త ఫ్యాక్టరీకి మైసూరు రాజప్రముఖ్ ప్రారంభోత్సవం జరిపినతర్వాత ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేయగల వస్తువులను పరిశీలిస్తున్నారు

మెరుగు కాగితాలు వగైరాల ఉత్పత్తికి కొత్త ఫ్యాక్టరీ

మైసూర్ రాజప్రముఖ్ చే ప్రారంభోత్సవం

మద్రాసు అక్టోబరు 4—మైసూరు రాజప్రముఖ్ శ్రీ జయచామరాజ వడియార్ నిన్న సాయంత్రం తిరువత్తియూరులో కార్బొరండమ్ యూనివర్సల్ కంపెనీ వారి కొత్త ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో భారీ పరిశ్రమల అభివృద్ధికి మెరుగు పెట్టడానికి పనికి వచ్చే కాగితాలను, అటువంటి వస్తువులను ఆధునిక పద్ధతులలో ఉత్పత్తి చెయ్యడం అత్యవసరమని పేర్కొన్నారు.

ఇండియా, ఇంగ్లండు, అమెరికా పారిశ్రామిక వేత్తలు కలిసి ఈ పారిశ్రామిక సంయుక్తంగా సాధించడాన్ని ప్రస్తావిస్తూ కొత్త ఫ్యాక్టరీని స్థాపించి నిర్వహించడంలో విదేశీ పారిశ్రామిక వేత్తల సహకారాన్ని గురించి ప్రకటించబడిన విషయాలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించినవని మైసూరు రాజప్రముఖ్ చెప్పారు.

ఇక్కడికి సుమారు 9 మైళ్ళలో వున్న తిరువత్తియూరులో కార్బొరండం కంపెనీ యునైటెడ్ స్టేట్సు యూనివర్సల్ గ్రైండింగ్ వీల్ కంపెనీ, నార్టన్, ఇంగ్లండు, మురుగప్ప అండ్ సన్సు ఈ ఫ్యాక్టరీలో మెరుగు పెట్టడానికి పనికివచ్చే కాగితాలు, అటువంటి వస్తువులు (కోటెడ్, బాండెడ్ అబ్రేజివ్స్) ఉత్పత్తి చెయ్యబడుతాయి.

నిన్న సాయంత్రం ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన ఉత్సవానికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు అనేకమంది హాజరైనారు.

మైసూరు రాజప్రముఖ్, మద్రాసు గవర్నర్ ఫ్యాక్టరీవద్దకు రాగానే డైరెక్టర్ల బోర్డు చెయిర్మన్ డాక్టర్ ఏ. రామస్వామి మొదలియార్, శ్రీ ఏ. ఎం. ఎం. మురుగప్ప చెట్టియార్, ఎ. ఎం. ఎం. అరుణాచలం, శ్రీ ఎం వి. అరుణాచలం, శ్రీ ఎన్. వెంకటేశ్వరన్, శ్రీ ఎం. కె రామస్వామి గార్లు స్వాగత మిచ్చారు.

కార్బొరండమ్ యూనివర్సల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏ. ఎం. ఎం. మురుగప్ప చెట్టియార్ గారు మైసూరు రాజప్రముఖ్‌కు స్వాగత పత్రం సమర్పించారు

శ్రీ చెట్టియార్‌గారు తన స్వాగతపత్రంలో ప్రపంచంలో అబ్రేజివ్స్ ఉత్పత్తిదారులలో అగ్రగణ్యులలో ఒకరైన కార్బొరండమ్ కంపెనీ (నయాగరాఫాల్స్)వారి హృదయపూర్వకమైన సహకారంతో ఈ ఫ్యాక్టరీ స్థాపన సాధ్యమైనదని, యూనివర్సల్ గ్రైండింగ్‌వీల్ కంపెనీవారుకూడా ఒక భాగస్వామిగావుండి ఈ ఫ్యాక్టరీ స్థాపనకు ఎంతో దోహదమిచ్చారని తెలిపారు.

వర్క్సు డైరెక్టర్ మిస్టర్ ఐ. మాన్ ఈ సందర్భంలో ఇండియా వైస్-ప్రెసిడెంట్, డాక్టర్ ఎస్. రాధాకృష్ణ, యూనియన్ పరిశ్రమల, వాణిజ్య శాఖామంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి, యూనియన్ ఆర్థిక మంత్రి శ్రీ సి. డి. దేశముఖ్, మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజ్‌గార్లు, ఇంకా పెక్కుమంది ఇతరులు పంపిన సందేశాలను చదివారు.

డాక్టర్ రామస్వామి మొదలియార్‌గారు ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేయవలసిందిగా మైసూరు రాజప్రముఖ్‌ను కోరుతూ, మూడు దేశాల పారిశ్రామిక వేత్తల సహకారంతో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడిందన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద భారీ పరిశ్రమలను అభివృద్ధిపరచాలని సూచించబడిందని, ఉక్కు ఉత్పత్తి మూడు రెట్లు పెరుగగలదని భావించబడుతున్నదని, భారీ పరిశ్రమల అభివృద్ధికి మెరుగు పెట్టడానికి పనికివచ్చే కాగితాలు, అటువంటి వస్తువులను ఆధునిక పద్ధతులలో ఉత్పత్తిచెయ్యడం అత్యవసరమని డాక్టర్ మొదలియార్ పేర్కొన్నారు

మైసూరు రాజప్రముఖ్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ టి. ఐ. సైకిల్సు ఫ్యాక్టరీకి తాను ప్రారంభోత్సవం చేసిననాటి సంగతులు జ్ఞప్తికి వస్తున్నవని, ఆ ఫ్యాక్టరీ సంతృప్తికరంగా అభివృద్ధి చెందుతున్నదన్న విషయాన్ని తెలుసుకోడానికి సంతోషిస్తున్నానని, ఈ కొత్తఫ్యాక్టరీ విషయంలో కూడా మేనేజింగ్ డైరెక్టర్లు ప్రదర్శిస్తున్న శక్తి సామర్థ్యాలనుబట్టి క్రమంగా అభివృద్ధి చెందగలదనే తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.

మైసూర్ రాజప్రముఖ్‌కు విందు

కార్బొరండమ్ యూనివర్సల్ కంపెనీవారి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కార్బొరండమ్ యూనివర్సల్ కంపెనీ చెయిర్మన్ (మద్రాసు) శ్రీ ఏ. రామస్వామిమొదలియార్ గారు నిన్న మధ్యాహ్నం మైసూరు రాజప్రముఖ్ శ్రీ జయచామరాజవడియార్ బహదూర్ గౌరవార్థం "కన్నమరా" హోటలులో గొప్ప విందు చేశారు. శ్రీ రామస్వామి మొదలియార్‌గారు రాజప్రముఖ్‌కు స్వాగతమిచ్చి అతిథులకు పరిచయంచేశారు. ఈ విందుకు మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీ ప్రకాశ, మద్రాసుహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతరన్యాయమూర్తులు, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ చెయిర్మన్, రాష్ట్రమంత్రులు, మద్రాసు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్, మద్రాసులోని వివిధదేశాల రాయబారి కార్యాలయాల ప్రతినిధులు, మద్రాసు మేయర్, పెక్కుమంది అధికారులు, అనధికారులు హాజరైనారు.

అమరజీవి శ్రీరాములు గారు

స్మారకచిహ్నాల ఏర్పాటుపై అసెంబ్లీలో తీవ్రవాగ్వివాదం

కర్నూలు, అక్టోబర్ 3—అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు చేసిన త్యాగాన్ని గురించి కాంగ్రెసుపార్టీ సభ్యులొకరు వ్యతిరేకధోరణిలో ప్రసంగించడాన్ని ప్రతిపక్షసభ్యులు ఖండించడంతో స్పీకర్ శ్రీ లక్ష్మీనరసింహం దొరగారు జోక్యం కలిగించుకొని, సభ్యులను సర్దుబాటుచేయవలసి వచ్చింది

నవీమె.టరీ డిమాండులలో, సివిల్ వర్క్సుకు చెందిన పద్దుపై చర్చలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రసంగిస్తూ అమరజీవి మద్రాసులో అసువులు బాసినభవనంలో ఒక కాంశ్యవిగ్రహాన్ని నెలకొల్పాలని సూచించారు. దీనిపై శ్రీ బి బావయ్య (కాంగ్రెసు పెదకాకాని)గారు అందుకు ప్రతిరేకతను ప్రకటించారు. గవర్నమెంటు ఆఫీసు భవనాలకు శ్రీ పొట్టి శ్రీరాములుగారి పేరు పెట్టడాన్ని కూడా కాదన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములుగారు చేసిన ప్రాణత్యాగం హిందూ శాస్త్రాలకు విరుద్ధమైనదని కూడా అన్నారు

దీనికి కమ్యూనిస్టు నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు, శ్రీ పొట్టి శ్రీరాములుగారిపై యిలాంటి విమర్శలు చేయడం తగదని, అందులో కాంగ్రెసు వాదికి ఇది తగినిదని అని అటూ ఇది నిజంగా కాంగ్రెసు పాటికి, ఆంధ్రకు, భారత దేశానికే అవమానకరమని అన్నారు.

దీనిపై శ్రీ ఎస్. బ్రహ్మయ్యగారు (కాంగ్రెసు) అదొక వ్యక్తి అభిప్రాయ ప్రకటన మాత్రమేనని అన్నారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా తమ నిరసనను తెలియజేశారు. శ్రీ సుందరయ్య, శ్రీ పద్మనాభరాజుగార్లు గట్టిగా బల్లలు గుద్దుతూ నిరసన తెలియజేశారు.

అంతట శ్రీ బావయ్యగారు, మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములుగారు ఆత్మహత్య చేసుకున్నారని మాత్రమే తాను చెప్పదలచుకున్నానని అనడంతో ప్రతిపక్ష సభ్యులు మరింత గట్టిగా, ఉద్రేకంతో కేకలువేస్తూ నిరసన తెలియజేశారు.

ఇంతలో స్పీకర్ జోక్యం కలిగించుకొని సభ్యులను సర్దుబాటు చేశారు. అంతట సభా నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు ప్రసంగిస్తూ సభలోని ప్రతి సభ్యుడు తన అభిప్రాయాన్ని ప్రకటించడానికి పూర్తి హక్కును కలిగి వున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ డిప్యూటీ నాయకుడు శ్రీ కాశేశ్వరరావుగారు శ్రీ బావయ్యగారు పూర్వకాలపువారు, పురాణాలపై నమ్మకం కలవారు కనక అలా చెప్పి వుండవచ్చునని, కాంగ్రెసు పార్టీలో వారెవ్వరూ ఆయన అభిప్రాయాలతో ఏకీభవించరని అన్నారు. ఆ తరువాత స్పీకర్ ప్రసంగిస్తూ సభ్యులకు అభిప్రాయాలు ప్రకటించే హక్కు సభలో పూర్తిగా కలదని, అడ్డుతగలడం ద్వారా ఆ హక్కును కాదనడానికి వీలులేదని ప్రతిపక్ష సభ్యులకు తెలియజేశారు అంతటితో ఆ వివాదం సమసిపోయి, సభాకార్యక్రమం మామూలుగా జరిగింది.

చర్చకు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు సమాధానం చెబుతూ శ్రీ పొట్టి శ్రీరాములుగారు అమరత్వం పొందిన భవనాన్ని ప్రభుత్వం కొనడంలో ఎవ్వరి అభ్యంతరమూ వుండదని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములుగారి సంస్మరణార్థం ప్రభుత్వం శక్తికొలది తగిన ఏర్పాట్లు చేయగలదని సభవారికి హామీ యిచ్చారు.

ట్రాన్‌క్వీబార్, అక్టోబర్ 4—కారైక్కాల్ నుంచి ప్రధాని నెహ్రూ నేడు ఇక్కడికి రాగా ఆయనకు ఘనంగా స్వాగతమివ్వబడింది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఫోర్టుద్వారంవద్ద స్వాగత సన్మానసభ ఏర్పాటు చేయబడింది. ట్రాన్‌క్వీబార్ పంచాయతీబోర్డు అధ్యక్షుడు వీరప్పపిళ్ళే సన్మానపత్రాన్ని చదివి వెండిపెట్టెలో పెట్టి ఇచ్చారు.

ప్రధాని నెహ్రూ సపరివారంగా ఇక్కడి నుంచి బయలుదేరి మయూరం వెళ్ళారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—మద్రాసు హార్బరులో కొత్త యంత్రాలను నెలకొల్పడానికై ఇండియా ప్రభుత్వం సమ్మతించింది. ఇందుకు 5,19,000 రూపాయలు ఖర్చు కాగలదు. (మ. వి.)

"జాతీయ వికాస కేంద్రాల లక్ష్యం నవ సమాజాన్ని రూపొందించడమే"

—శ్రీ టి. టి. కృష్ణమాచారి ప్రకటన

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 3—

"నూతన జీవిత విధానాన్ని, నవ సామాజిక వ్యవస్థను రూపొందించుకోడానికి భారత గ్రామాలు తహతహలాడుతున్నాయి. ఈ మహాకృషిలో ప్రజలకు అన్నివిధాలా తోడ్పడడమే జాతీయ, సమాజ వికాస కార్యక్రమాల పరమ లక్ష్యం" అని నేటి రాత్రి ఆలిండియా రేడియోద్వారా ప్రసంగిస్తూ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ టి. టి. కృష్ణమాచారి పేర్కొన్నారు.

గ్రామాలలో నివసిస్తున్న కోట్ల కొలది ప్రజలకు హృదయ పరివర్తన కలిగించకుండా, వారి దృక్పథంలో మార్పులు తీసుకురాకుండా గ్రామీణ సమస్యలను పరిష్కరించలేమన్న విషయం అనుభవం ద్వారా తెలిసి వచ్చిందని శ్రీ కృష్ణమాచారి అన్నారు.

ఉన్నత ప్రమాణంలో జీవితాలను నడుపుకోవాలన్న ఆశను గ్రామ ప్రజలలో రేకెత్తించాలని, అటువంటి ప్రమాణాలను అందుకోడానికి కృషి చెయ్యాలనే పట్టుదలను వారిలో కలిగించాలని ఆయన అన్నారు, ఇది చాల ముఖ్యమైన, మానవతకు సంబంధించిన విషయమన్నారు.

"సాంఘిక పరిణామం, జాతీయ వికాస కార్యక్రమం" గురించి మాట్లాడుతూ, జాతీయ వికాస కార్యక్రమం రెండు విధాలుగా వున్నదని ఆయన అన్నారు. అవి;

(1) జాతీయ వికాస కార్యక్రమం అమలు జరిగే ప్రాంతాలు ఇది శాశ్వతమైన ఉద్యమం. దీనికి శాశ్వతంగా కేంద్రం సహాయం చేస్తుంది.

(2) సమాజ వికాస కేంద్రాలు. ఇక్కడ ప్రజల సహకారంతో కొంత కాలపరిమితిలో అభివృద్ధి కృషి తీవ్రంగా జరుగుతుంది ఈ రెండు భాగాలు కూడా ఒకే ఉద్యమానికి చెందినవేనని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం దేశాన్ని అంతనూ జాతీయ వికాస కార్యక్రమం క్రిందికి తీసుకురావడానికి, కనీసం నూటికి 40 వంతుల భాగాలను సమాజ వికాస కార్యక్రమం క్రిందికి తీసుకురావడానికి లోగడ నిర్ణయించబడిందని ఆయన అన్నారు.

జాతీయ వికాస కార్యక్రమం ఒక అపూర్వమైన ప్రజాఉద్యమం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల సహకారంతోనే జరుగుతా యన్నారు. గ్రామ సమస్యలన్నిటినీ విడివిడిగా గాక, ఏకండిగా పరిష్కరించాలనేది ఈ ఉద్యమంలో ప్రధాన సూత్రం అన్నారు.

నిరుద్యోగ సమస్యా పరిష్కారం, సహకారోద్యమ విస్తరణ, వరిటా పద్ధతిని భూఖండాల సమీకరణ మొదలైన పథకాలకు వికాస కార్యక్రమాలలోగల ప్రాధాన్యం గురించి ఆయన వివరించారు.

నాగార్జున సాగర్ కంట్రోలు బోర్డు

29 వ తేదీన ఆనకట్ట నిర్మాణ ప్రాంతంలో సమావేశం

కర్నూలు, అక్టోబరు 3—నాగార్జున సాగర్ కంట్రోలు బోర్డు సమావేశం, అక్టోబరు 29 వ తేదీన, ఆనకట్ట నిర్మాణ స్థలంలో జరుగుతుందని ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడిచ్చట తెలియజేశారు ఇతర విషయాలతోపాటు, ప్రాజెక్టు ప్రాంతంలో లభించగల బౌద్ధ శిథిలాలను భద్రపరిచే విషయాన్ని కూడా బోర్డువారు పర్యాలోచించగలరని ఆయన తెలియజేశారు.

నాగార్జున సాగర్ ఆంధ్రరైతు సెంట్రల్ కమిటీ తరఫున ప్రెసిడెంటు శ్రీ యం. ఆర్ అప్పారావుగారు, శ్రీ ఎన్ కె వి. కృష్ణారావుగారు, శ్రీ యం. వెంకటరామయ్యగారు, శ్రీ బి వావారావుగారు, శ్రీ పి శ్రీరామమూర్తిగారు, శ్రీ టి. వెంకటరత్నంగార్లు నేడు డిప్యూటీముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారిని, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ బస్వన్నగారిని కలుసుకొని మెమొరాండం సమర్పించారు.

తిరువూరు, గన్నవరం, నూజివీడు చింతలపూడి, పోలవరం, కొవ్వూరు ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలలోని మెట్టభూములను కొంతవరకైనా నాగార్జున సాగర్ ఎడమవైపు కాల్వకింద సాగు సౌకర్యాలు కలిగిస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ, మిగిలిన మెట్ట ప్రాంతాలకు కూడా సహాయం జరిగేవిధంగా ఈ కాల్వను వెడల్పుగాను, యింకా లోతుగాను త్రవ్వించాలని వీరు తమ మెమొరాండంలో కోరారు. గోదావరివరకు ఈ కాల్వను త్రవ్వవచ్చునని హైదరాబాదు యింజనీరు చేసిన సూచనలను కూడా పరిశీలింపజేయాలని, అది సాధ్యం కానప్పుడు ఎర్రకాల్వ వరిహద్దువంకైనా త్రవ్వించాలని సూచించారు అలాంటి సౌకర్యంలేనప్పుడు, చింతలపూడి తాలూకాకు, దాని తూర్పు ప్రాంతాలకు యిరిగేషన్ సౌకర్యాలు సమకూడే అవకాశమే వుండదన్నారుకూడా.

సత్యాగ్రహానికి బీహార్ విద్యార్థుల నిర్ణయం

పాట్నా, అక్టోబర్ 2—బీహార్ విద్యార్థుల యూనియన్ కార్యాచరణ సంఘం నేటి రాత్రి సమావేశమై అక్టోబర్ 12 వ తేదీలోగా తమ కోర్కెలు సిద్ధించకపోతే "సత్యాగ్రహం" ప్రారంభించాలని తీర్మానించింది.

గత ఆగస్టులో జరిగిన కల్లోలం సందర్భంలో అరెస్టు గావించబడినవారి నందరినీ విడుదల చేయడం, ఆ సందర్భంలో పెట్టబడిన కేసు లన్నింటినీ ఉపసంహరించడం, ఆగస్టు 16 వ తేదీన రాంచిలో పోలీసు జులుం సంగతి విచారించడానికి న్యాయమూర్తుల విచారణ సంఘాన్ని నియమించడం, పాట్నా, నవాడా, రాంచీ సంఘటనలకు సంబంధించిన అధికారులను బదిలీ చేయడం, ఇకముందు హింసను సాగించకుండా వుండడం విద్యార్థులు అడుగుతున్న కోరికలు.

ఈ సత్యాగ్రహం ఏ తీరున వుండేది కౌన్సిల్ తీర్మానంలో పేర్కొనబడలేదు.

అయితే, అధ్యక్షుడు అంతకు ముందు ఒక ప్రకటన చేస్తూ వేలాది సోదరులు అరెస్టును కోరగల రన్నాడు.

భూదేవిచెరువు మరమ్మతులు

పరవాడ నియోజకవర్గ శాసనసభ్యుని విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 3—విశాఖపట్నం జిల్లా అనకాపల్లి తాలూకా అయ్యన్నపాలెం లోని భూదేవి చెరువు మరమ్మతులు జరిపించాలని కోరుతూ పరవాడ నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ ఏటి నాగయ్యగారు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారికి ఒక మెమొరాండం సమర్పించారు నాలుగుమైళ్ళ విస్తీర్ణం గల ఆ చెరువుకు ఇంతవరకు మరమ్మతులు చెయ్యబడలేదని, ఏటేటా ఆ చెరువు కింద పంటలు దెబ్బ తింటున్నవని ఆయన తెలియజేశారు.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 4—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
నవరం దిల్లరధర	62	0	0
పొట్లా బంగారం	95	10	0
మూసా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	171	8	0
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) 102 105-0-0
వేరుసెనగనూనె బజారు ధర :—
3% ఎస్. ఎస్. ఎ. రెడీ 199 200-0-0
ఆముదం 500 తిరుపత్తూరు 165-0-0
సేలమ్ లోటస్, స్పేస్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా) 14-0-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్
రాజా బ్రేండ్ 25-12-0
ఎం. ఎస్. బ్రేండ్ 26-0-0

పంచదార
బ్రిటిష్‌రిఫైన్డ్ (2 కట్స్) 85-8-0, 85-10-0
నైజామ్ (228 పౌనులు) 86-2-0 86-8-0
సామర్లకోట (2 కట్స్) 85-8-0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 4—వేరుసెనగ పప్పు రెడీ 101-0-0; నూనె రు. 9-5-0; పిండి 162-0-0; కాయ పీనట్స్ రు. 4-0-0 కోరమండల్ రు. 3-11-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 4—

వెండి 100 తులాలు	169-8-0
పొట్లా బంగారం	95-0-0
నవర్సు	61-6-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 4—

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పొట్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	168	1	6
నవరసు	62	0	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 3—

నేటి ఓపెనింగ్	— 32.28
నేటి క్లోజింగ్	— 31.20

1955 అక్టోబర్ 5, బుధవారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ చవితి
చవితి సా॥ 6-13 గంటలవరకు
కృత్తిక రా॥ 12-53 గంటలవరకు
వర్జ్యం: పగ 1-35 నుంచి 3-5 గంటలవరకు

టైర్‌సోల్సు
ప్రకటన
1 వ తారీఖు అక్టోబర 1955 మొదలు
తమ కొత్త ఫ్యాక్టరీ
ప్రారంభింపబడినదని.
విజయవాడలో
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'టైర్ సోల్స్ సేవ'
పురోగమనములో మరొక ముందంజ!

1942 సం॥న ఇండియాలో ప్రవేశపెట్టబడినది మొదలు, లకలాది టైర్లకు నేటి వరకు టైర్ సోల్స్ ట్రేడ్ భాగములు అమర్చబడినవి.
రికండిషనింగు పద్ధతిలో సాంకేతికముగా ఉత్తమమైనదిగాను, అత్యంతాదునికమైనదిగాను నేటికి కూడా టైర్ సోల్స్ వుంటూన్నప్పటికిన్ని, భారతదేశ శీతోష్ణముల కనుగుణముగా పరీక్షింపబడి, పరిష్కరింప బడినవి.
నాణ్యమునకు, నమ్మకమునకు, టైర్ సోల్స్ ట్రేడ్ భాగములనే విస్పష్టముగా కోరి,
కొత్త టైర్ మైలేజిని మరల పొందండి.
స్టేన్స్ మోటార్స్ (సౌత్ ఇండియా) లిమిటెడ్.,
టైర్ సోల్స్ డిపార్టుమెంట్,
పోస్టు బాక్సు నెం. 132, విజయవాడ-1.
ఫ్యాక్టరీలు:— కలకత్తా – మద్రాసు – కోయంబత్తూరు (హెడ్ ఆఫీస్) – కొట్టాయం,– మరియు అసోసియేటెడ్ ఫ్యాక్టరీలు – బెంగుళూరు – బొంబాయి – ఢిల్లీ – జలంధర్.
EP

6.10.55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 234
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
6-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800387

స్వాగత పత్రాలు - నెహ్రూ వైఖరి

వెల్లూరు, అక్టోబర్ 5—స్వాగత పత్రాలను రజత పేటికలలో పెట్టి యిచ్చే పద్ధతి తనకు నచ్చదని, అది వెండిని, తత్తుల్యమైన విలువగల యితర లోహాలను వ్యర్థపుచ్చడమేనని, స్వాగత పత్రాలను మామూలుగా సమర్పించడమే మంచిదని నేడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ చెప్పారు. అదేవిధంగా అలంకరణకు ఉపయోగించవలసిన అందమైన పువ్వులను అతిథిపైకి విసరి వెయ్యడం, అవసరానికి మించి దండలుకట్టి వెయ్యడం కూడా పువ్వులను వ్యర్థపరచడమే నన్నారు.

భూదాన యజ్ఞానికి కానుకగా వినోబాజీకి ఒక గ్రామం సమర్పణ

పండిట్ నెహ్రూ ఫౌంటెన్ పెన్

సేలం, అక్టోబర్ 4—ప్రధాని నెహ్రూ తమిళనాడులో ఒక వైపు పర్యటన చేస్తుండగా, ఆయన ఫౌంటెన్ పెన్ మరొకవైపు సంచారం ప్రారంభించింది.

పండిట్ నెహ్రూ నిన్న రాశిపురం వద్ద తను బాలురతో మాలలు మార్చుకున్నారు. ఈలా మార్చుకోడంలో ఆయన ఫౌంటెన్ పెన్ ఒక పూల మాలకు తగులుకుని ఒక బాలుని మెడను అలంకరించింది. పోలీసుల తర్వాత ఆ ఫౌంటెన్ పెన్ "కొత్త యజమానిని" కనుక్కొని జిల్లా పోలీసు సూపరింటెండెంటు ద్వారా దానిని ప్రధానికి అందజేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని బారింగా

గాంధీజీ జీవిత మహిమను వివరిస్తూ ప్రార్థన సమావేశంలో భావే ప్రసంగం

బొమిని (ఆంధ్ర), అక్టోబర్ 4—

అక్టోబర్ రెండవ తేదీని గాంధి జయంతినాడు భూదానోద్యమానికి బారింగా గ్రామం పూర్తిగా ఇచ్చి వేయబడింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆచార్య వినోబాభావే పాదచారియై చేస్తున్న యాత్రలో మొట్టమొదటగా స్వీకరించబడ్డ గ్రామదానం ఇదే.

ఈ గ్రామంలో మొత్తం 21 కుటుంబాలు కలవు అందులో ఆరుగురు భూస్వాములు కలరు. వారంతా తమ భూమిని యావత్తును భూదాన యజ్ఞానికి ఇచ్చివేశారు. అంటే మొత్తం గ్రామం గ్రామం భూదాన యజ్ఞానికి ఇచ్చివేయబడిందన్న మాట.

ఒరిస్సాలో ప్రారంభమైన గ్రామదానోద్యమం ఈ విధంగా ఆంధ్రకు ప్రాకింది.

గాంధి జయంతినాడు ఆంధ్రలో తన రెండవ ప్రార్థన సమావేశంలో ఆచార్య భావే ప్రసంగిస్తూ, "విశ్వజనీనమైన ప్రేమ గల మానవుడే మహాత్ముడు కాగలడని అన్నారు.

"గాంధీజీ మహాత్ముడు అయినా, ఆయన విధేయత అద్వితీయ మైనటిది. ఆయన బాలునివలె అమాయకుడు తనను తాను సాధువుల పాదధూళిగా భావించుకుంటాడు" అని వినోబాజీ అన్నారు.

గాంధీజీ భౌతిక శరీరం ఇప్పుడు లేనప్పటికీ, ఆయన మానవ హృదయాలలో శాశ్వతంగా నివసిస్తూ వుంటాడని అంటూ, ఆయన మనకు ప్రజలందరినీ ప్రేమించడ [illegible] సంబంధించిన విభేదాలను తొలగించుకోవాలని బోధించారని వినోబాజీ పేర్కొన్నారు ఏ వ్యక్తి అయినా తాను నాస్తికుడని చెప్పుకునే వాడైనప్పటికీ, తోటి మానవులను ప్రేమించేవాడైతే అతడు భగవద్భక్తుడే కాగలడని గాంధీజీ మనకు బోధించారని వినోబాజీ అన్నారు.

కామన్‌వెల్త్ దేశాలకు పెట్టుబడులు

కోటి డాలర్లతో కొత్త కంపెనీ స్థాపన

లండన్, అక్టోబర్ 5—కామన్‌వెల్త్ దేశాలలోను, యూరోపియన్ దేశాలలోను, ఇంకా యితర దేశాలలోను అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఒక కోటి డాలర్లతో ఒక అంతర్జాతీయ సంస్థ స్థాపించబడినట్టు నిన్నరాత్రి ఇక్కడ ప్రకటించబడింది.

అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్‌లలోని పెద్దపెద్ద బ్యాంకులు కొన్ని కలిసి "టాన్స్ ఓషియానిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్" అనే పేరుతో ఈ కొత్త పెట్టుబడుల సంస్థను స్థాపించాయి దీని ప్రధాన కార్యస్థానం కెనడాలో వుంటుంది.

అంతర్జాతీయ పెట్టుబడినిధుల ప్రపంచ బ్యాంకి, కామన్‌వెల్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మున్నగువాటి కృషికి చేదోడుగా పని చేయడమే ఈ కొత్త కంపెనీ స్థాపనలో ప్రధానోద్దేశం.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవంనాడు ఆంధ్ర గవర్నర్ విందుచేసి, ప్రముఖులతో ముచ్చటిస్తున్నప్పటి చిత్రం. ఎడమనుంచి కుడికి శ్రీయుతులు త్రివేది, రొక్కం లక్ష్మీనరసింహదొర, నీలం సంజీవరెడ్డి, ఓ. పుల్లారెడ్డి గారలను చూడవచ్చు

నేషనల్ ప్లాన్ సర్టిఫికేట్లు

అయిదు, పది రూపాయల విలువగలవి కొత్తగా విడుదల

న్యూఢిల్లీ, అక్టోబరు 4—నేషనల్ ప్లాన్ సర్టిఫికేట్లు, అయిదు, పదిరూపాయల విలువగల కొత్తవాటిని నవంబరు 1వ తేదీనుంచి అమ్మజూపగలరని ఇండియా ప్రభుత్వం ఆర్థిక శాఖవారు నేటిరాత్రి ప్రకటించారు. వీటిని అమ్మజూపడంవల్ల ప్రజలు స్వల్పమైన మొత్తాలను కూడా పెట్టుబడిగా పెట్టడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతానికి పాతిక నుంచి అయిదువందల రూపాయల వరకు అనేక మొత్తాల విలువగల సర్టిఫికేట్లను మాత్రమే అమ్మజూపుతున్నారు.

అయితే, ఈ సర్టిఫికేట్లతో, పెట్టుబడిగా పెట్టడానికి వీలున్న గరిష్ఠ మొత్తంలో ఎలాంటి మార్పులేదు. ఒక్కరు అయితే 2,500 రూపాయలు ఇద్దరు కలిసి అయితే 5,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టవచ్చు.

అయిదు రూపాయలకు లోపు మొత్తంను పెట్టుబడిగా పెట్టదలచినవారు అర్ధరూపాయి, రూపాయి, నాలుగు రూపాయల నేషనల్ సేవింగ్స్ స్టాంపులను కొనవచ్చు. ఈ స్టాంపులను కొని, ఒకటి లేదా ఎక్కువ నేషనల్ సేవింగ్ కార్డులను పోస్టాఫీసుల నుంచి ఉచితంగా పొంది, వాటిపైన అంటించు కొనవచ్చును. అలా అంటించిన స్టాంపుల విలువ అయిదు లేదా పది రూపాయల విలువకు వచ్చినప్పుడు, ఆ కార్డులను యిచ్చివేసి, అంత విలువగల సర్టిఫికేట్లను తీసుకొనవచ్చు కూడా.

గత మే నెలలో జారీచేసిన ప్లాన్ సర్టిఫికేటను దాదాపు [illegible] మంది కొన్నారని అధికారవర్గాలు [illegible] రించిన వివరాలను బట్టి తెలుస్తున్నది [illegible] బరు 17వ తేదీ నాటికి 5,50,220 [illegible] 11 కోట్ల 68 లక్షల రూపాయల విలువ [illegible] సర్టిఫికేట్లను కొన్నట్లు తెలుస్తున్నది కూడా.

చైనాలోని అమెరికనులు

పెకింగ్ పైబరిపై డలెస్ ప్రకటన

హాంకాంగ్, అక్టోబర్ 3—చైనాలో బంధించబడివున్న అమెరికన్ పౌరులను విడుదల చెయ్యడానికి చేసిన వాగ్దానాన్ని చైనా మన్నించలేదని చెప్పడానికి ఏటి కారణం తనకు కనిపించడంలేదని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడు అన్నారు.

పెకింగ్ పత్రిక విమర్శ

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 3—అమెరికాలోని చైనీయులు, చైనాలోని అమెరికనులు తమ స్వదేశాలకు వెళ్ళిపోవడానికి అనుమ [illegible] అమెరికానుంచి చైనీయులెవ్వరూ స్వదేశానికి తిరిగి రాలేదని "పెకింగ్ పీపుల్స్ డెయిలీ" పత్రికా నేడు ప్రకటించింది

స్వదేశానికి తిరిగి రాగల తమ హక్కును సెక్కుమంది చైనీస్ వినియోగించుకొనగలగడం అమెరికా చిత్తశుద్ధికి తార్కాణం కాగలదని కూడా ఈ పత్రిక అన్నది.

థాయ్‌లెండ్ నుంచి నష్టపరిహారం

బర్మా కోరదట

బ్యాంగ్‌కాక్, అక్టోబర్ 4—బర్మా, థాయ్‌లెండ్‌ల మధ్య ప్రస్తుతం నెలకొనివున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో తనకు కలిగిన నష్టానికి థాయ్‌లెండ్ నుంచి పరిహారం కోరకూడదని బర్మీస్ ప్రభుత్వం నిర్ణయించుకొన్నదని యిక్కడి అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

ఇంతకు ముందు థాయ్‌లెండ్ నుంచి 26 కోట్ల రూపాయలు నష్టపరిహారం కోరడానికి బర్మా తలపోసింది.

ఒరిస్సా అసెంబ్లీ 10, 11, 12 తేదీలలో వరదలవల్ల జరిగిన నష్టం గురించి చర్చలు జరుపుతుంది.

ఇండియానుంచి బియ్యం ఎగుమతి—కోటా మేరకు జరగనేలేదట

బొంబాయి, అక్టోబర్ 4—ఇండియానుంచి గత సెప్టెంబరులో పూర్తిఅయిన 11 మాసాలలోపల 5.25 కోట్ల రూపాయల విలువగల 80,000 టన్నుల బియ్యం ఎగుమతి చేయబడిందని ఇక్కడి వాణిజ్యవర్గాల ద్వారా తెలియవచ్చింది.

పన్నెండేళ్ళతర్వాత గత సంవత్సరంలో నవంబరులో బియ్యం ఎగుమతులకు ఇండియా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు 1955 సెప్టెంబరు నెలాఖరులోగా 20,00,00 టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి కోటా నిర్ణయించబడింది.

అయితే, గడువు పూర్తయ్యే నాటికి 80,000 టన్నుల బియ్యం మాత్రమే ఎగుమతి అయింది. ఇంకా 1,20,000 టన్నుల బియ్యం ఎగుమతి కావలసివున్నది. కాని, గడువు పూర్తి అయినందున బియ్యం ఎగుమతులు ఈ నెలారంభం నుంచి నిలిచిపోయాయి బియ్యం ఎగుమతికిగల గడువును సెప్టెంబర్ 30వ తేదీనుంచి పొడిగిస్తూ ప్రభుత్వం ఇంతవరకు వుత్తరువు చేయలేదు.

ప్రస్తుతం బియ్యం ఎగుమతులు సంతృప్తికరంగా కొనసాగుతున్నవని వాణిజ్యవర్గాలవారు తెలియజేశారు. గత మాసంలో ఒక్క బొంబాయి రేవునుంచే 5,550 టన్నుల బియ్యం ఎగుమతి అయిందట. బియ్యం ఎగుమతికి అనుమతి యివ్వబడిన తర్వాత బొంబాయి రేవునుంచి అంతమొత్తం ఎగుమతి కావడం గత మాసంలోనే సంభవించింది.

ఇండియా నుంచి ఇంతకంటె ఎక్కువగా బియ్యం ఎగుమతి కాకపోవడానికి బర్మా, పాకిస్తాన్ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న బియ్యం ధరకంటె ఇండియా నుంచి ఎగుమతి అయ్యేబియ్యం ధర హెచ్చుగా వుండడమేనని ప్రకటించబడింది. అయితే, ఇండియాలో ఇటు రెండుమూడు మాసాలలో కొత్తపంట రాగలదు. అప్పుడు బియ్యంధరలు తగ్గగలవని వాణిజ్యవర్గాలవారు భావిస్తున్నారు.

న్యూయార్క్, అక్టోబర్ 4—బ్రిటిష్ లేబర్ పార్టీ, నాయకుడు మిస్టర్ హ్యూ గేట్‌స్కెల్ [illegible] క్వీన్ మేరీ నౌకలో అమెరికాకు వస్తూ పక్షవాతం సోకడంతో వెంటనే న్యూయార్క్‌లోని కొలంబియా ప్రెస్‌బిటెరియన్ వైద్య కేంద్రానికి చికిత్స నిమిత్తం గొని పోబడ్డాడు.

ఆయన పరిస్థితి మిక్కిలి క్లిష్టంగా వున్నదని ఒక ఆసుపత్రి ప్రతినిధి అన్నాడు.

మహ్యద్రాపు పర్యటనకై 25 మంది సాకిస్థాన్ విద్యార్థులు బుధవారంనాడు ఢిల్లీ రానున్నారు.

ఫ్రెంచి ఉత్తరాఫ్రికాలో విప్లవోద్యమాలు

ఒకే సైన్యాధిపతి క్రింద పర్తించడానికి నిర్ణయం

కయిరో, అక్టోబర్ 4—మొరాకో, అల్జీరియాలలో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగిస్తున్న విప్లవోద్యమాలు ఒకే ఒక సైన్యాధిపత్యం క్రింద "ఉత్తరాఫ్రికా విమోచన సైన్యంగా" వ్యవహరించ గలదని నేటి రాత్రి యిక్కడ ప్రకటించబడింది

విదేశీ పాలకుల నుంచి ఉత్తరాఫ్రికాకు విముక్తి కలిగించే విమోచన సైన్యం ఉత్తరాఫ్రికాలోనే రహస్య ప్రధాని కార్యాలయం ఏర్పాటు చేసుకొని, ఫ్రెంచి సైనిక స్థావరాలపై అక్టోబర్ మొదటి తేదీని తొలిసారిగా దర్యాప్తి చేసుకున్నదని పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఒక ప్రకటన చెయ్యబడింది.

రష్యా సమర్థనపై కృశ్చేవ్ వివరణ

పారిస్, అక్టోబర్ 4—ఉత్తరాఫ్రికా ప్రజల స్వాతంత్ర్య కాంక్షపట్ల తనకుగల సానుభూతి పెంపున నైతికంగా తోడ్పడడమే రష్యా అభిప్రాయమని సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మిస్టర్ కృశ్చేవ్ నేడు అన్నట్లు మాస్కో రేడియో ప్రకటించింది.

"ప్రావ్దా" ప్రతినిధితో జరిపిన ఇంటర్వ్యూలో రష్యా యితర దేశాల అంతరంగిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనబోదని, ఫ్రెంచి యూనియన్ ప్రజల న్యాయ సమ్మతములైన హక్కుల రక్షణపట్ల తనకు గల బాధ్యతలను ఫ్రెంచి ప్రభుత్వం పరిశీలిస్తే ఆఫ్రికన్ సమస్యల పరిష్కారం సంభవం కాగలదని కూడా ముహూర్ కృశ్చేవ్ అన్నట్లు మాస్కో రేడియో పేర్కొన్నది.

దక్షిణాపథ భాషలలో చౌకగా గ్రంథాల ప్రచురణ

డాక్టర్ గోవిందరాజులునాయుడుగారి అధ్యక్షతన ఏర్పడిన బుక్‌ట్రస్ట్‌కు భారత ప్రధానిచే ప్రారంభోత్సవం

మద్రాసు, అక్టోబర్ 5—

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల ప్రాచీన, నవీన గ్రంథాల విజ్ఞానాన్ని ప్రజా సామాన్యానికి తక్కువ మూల్యానికి అందజేసి, విజ్ఞానాన్ని విస్తరింప జేసే ఉద్దేశంతో భారత దేశంలో తొలిసారిగా పెద్ద ఎత్తున నెలకొల్పబడిన "సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్"కు భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు ప్రారంభోత్సవం జరిపారు.

దక్షిణ భారతంలోని ఏడు విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్ల ఆధ్వర్యంతో అమెరికా ఫోర్డ్ ఫౌండేషన్‌వారి ఉదారమైన ఆర్థిక సహాయంతో ఏర్పడుతున్న ఈ సంస్థ పుస్తకాల అమ్మకాన్ని ఆధునిక పద్ధతులపై పెద్ద ఎత్తున విజయవంతంగా ఏర్పాటు చేయగలనని ఆశిస్తున్నది.

నాలుగు దక్షిణాపథ భాషలలోను రచయితల పరిస్థితిని చక్కబరచడానికి ప్రయత్నించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అనువాదాలను, మౌలిక రచనలను కూడా ప్రోత్సహించడం ప్రస్తుతం ఈ సంస్థ ఉద్దేశం.

ఈ నాలుగు భాషలలోను చెరి ఇరవై ప్రకారం సంవత్సరానికి 80 పుస్తకాలను సిద్ధపరచాలని, ఈ 20 పుస్తకాలలోను అన్ని వర్గాలవారి అభిరుచికి అనుగుణంగా వుండే విధంగా విషయాల ఎన్నిక జరుగాలని సంస్థ అభిప్రాయపడుతున్నది. ఈ విషయంలో భారతదేశపు, ఇతర ప్రపంచపు ప్రాచీన సాహిత్య గ్రంథాలు, విశిష్టమైన ఆధునిక ప్రాచీన చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, నవల, కవిత, లేఖలు, నాటకాలు, కథలు, సాంఘిక విజ్ఞానం, మతం, యాత్ర, బాల సాహిత్యం మున్నగునవి వుండగలవు.

ఈ సంసను ఏడుగురు దక్షిణాపథ విశ్వవిద్యాలయాల, ఆంధ్ర, వేంకటేశ్వర, ఉస్మానియా, మద్రాసు మైసూరు, తిరువాన్‌కూర్, అణ్ణామలై వైస్-ఛాన్సలర్లు సభ్యులుగా గల బోర్డు నిర్వహిస్తుంది. ఈ బోర్డులో అదనంగా ఐదుగురు ట్రస్టీలు నియమించబడుతారు ప్రతి భాషలోని పుస్తకాల నిర్ణయానికి ఒక సలహా సంఘం నియమించబడుతుంది. భారతీయేతర పుస్తకాల నిర్ణయంలో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ఇంటర్ నేషనల్ సెక్షన్, మాడర్న్ లాంగ్వేజెస్ అసోసియేషన్, పాన్ అమెరికన్ యూనియన్ సాంస్కృతిక శాఖ, కొలంబియా విశ్వవిద్యాలయం ప్రాచ్యభాషాశాఖవంటి సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సలహాసంఘం నియమించబడుతుంది.

నిర్ణీతమైన గ్రంథాల ప్రతులు తక్కువ దరకు 5,000 నుంచి 20 వేల ప్రతుల వరకు అమ్మాలనిఈసంస్థ పథకం తయారుచేసింది. పుస్తకాల ప్రచురణ, అమ్మకం విషయంలో ఈ సంసకు ఒక అమెరికా సలహాదారు తోడ్పడుతారు.

పెద్ద ఎత్తున పుస్తకాల ప్రచురణకు కంట్రాక్టు తీసుకునే ప్రచురణకర్తలకు ఈ ఈ సంస్థ అప్పిచ్చి రాబట్టుకుంటుంది.

ప్రధానికి డాకర్ నాయుడుగారి స్వాగతం

ట్రస్ట్ చెయిర్మన్, శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారు భారత ప్రధానికి స్వాగతం చెబుతూ పండిట్ నెహ్రూ మహా రచయిత అనీ, భారతదేశం బౌద్ధికంగాను, మానసికంగాను మరల ఘోషాలోకి వెళ్ళకుండా రక్షించడమే ఆయన చేసిన గొప్ప దేశసేవ అని అన్నారు.

తర్వాత ఆయన ట్రస్ట్ ఉద్దేశాలను వివరిస్తూ, విషయ జ్ఞానం సంపాదించుకొనడానికి ఆతురతతోవున్న ప్రజల అవసరాలను ఈ సంస్థ తీర్చగలదని అన్నారు. సమకాలిక రచయితలను ప్రోత్సహించడం చాల అవసరమని, పూర్వం రాజులు, మహారాజులు, శ్రీమంతులు రచయితలను పోషించేవారనీ, నేడు ఆ పోషకులస్థానం అలంకరించగలవారు పుస్తకాలు కొనే వేలాది ప్రజా సామాన్యమని మన దేశంలో పుస్తకాలు చదివే అలవాటు ఇటీవల తగ్గిందనీ, దానిని ప్రోత్సహించడం ఈ సంస్థ ఉద్దేశమని అన్నారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 4—జాతీయ నిర్మాణాల కార్పొరేషన్ నిర్మాణ ప్రతిపాదనలను గురించి మంత్రి శ్రీ నందా అధ్యక్షతను జరగనున్న కేంద్ర జల విద్యుచ్ఛక్తి శాఖ బోర్డు సమావేశంలో చర్చించ గలదని తెలుస్తున్నది.

నవంబర్‌లో మద్రాసుకు బుల్గానిన్ ఆగమనం

("ఆంధ్రప్రభ" కార్యాలయంనుంచి)

వెల్లూర్, అక్టోబర్ 5—సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ ఇండియాలో పర్యటించినప్పుడు వచ్చే నవంబర్‌లో మద్రాసు సందర్శించనున్నట్లు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజనాడార్ నేడిక్కడ పత్రికా విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. రష్యన్ ప్రధాని చెన్నపట్టణంలో ఒక్కరోజు వుండగలదని కూడా చెప్పారు.

రాజేంద్రప్రసాద్ కార్యక్రమం

ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నవంబర్ 10 ప్రాంతాల మద్రాసు రానున్నారట. ఒకరోజు నగరంలో వుండి రాజపాలయం, కోయంబత్తూర్ సందర్శించి ఢిల్లీ వెడుతారు. అక్కడ సోవియెట్ ప్రధాని బృందానికి స్వాగతమిస్తారు.

రబ్బరు టైరుల ధరల తగ్గింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—రబ్బరు టైరుల, ట్యూబుల ధరలను టారిఫ్ కమీషను సూచించినట్లు ఇండియాలోని టైరు కంపెనీలు సవరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సవరించబడిన ధరల జాబితాను యీ నెల 10వ తేదీనుంచి జారీచేయాలని కూడా ఆ కంపెనీలను భారతప్రభుత్వం కోరింది.

హిస్సార్ పశువైద్య కళాశాల నిర్మాణానికి మంత్రి డాక్టర్ పంజాబురావ్ దేశముఖ్ అక్టోబర్ 1వ తేదీన శంకుస్థాపన చేశారు 48 లక్షల ఖర్చుకాగల ఈ కాలేజీని 100 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు.

జర్మనీ ఏకీకరణ సమస్య

పరిష్కారం పట్ల డల్లెస్ ఆశాభావం

వాషింగ్టన్, అక్టోబర్ 4—జర్మనీ ఏకీకరణ సమస్యపై జెనీవాలో అగ్రరాజ్య వరుసయ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడు అన్నాడు.

జెనీవాలో విదేశాంగ మంత్రులు జరపనున్న సమావేశంలో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాకున్నప్పటికీ పరిష్కార కృషి ఫలించవచ్చుననే తాను ఆశిస్తున్నానని కూడా ఆయన అన్నాడు.

బొంబాయి, అక్టోబర్ 3—అధికార భాషా సంఘంవారు అక్టోబరు నెలలో రాజకోట, అహ్మదాబాద్, పూనా, నాగపూర్ లలో పర్యటించి సాక్ష్యాన్ని సేకరిస్తారు.

వరద బాధితులకు అమెరికా సహాయం

—20,000 టన్నుల ఆహారధాన్యాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—

ఇండియా ఈశాన్య ప్రాంతంలో వరదల వల్ల నష్టపడ్డ ప్రజల సహాయార్థం అమెరికా 20,000 టన్నుల ఆహార ధాన్యాలను ఇండియాకు బహూకరించింది. ఈ సహాయాన్ని ఇండియా ప్రభుత్వం స్వీకరించింది.

అమెరికా బహూకరించిన ఈ ధాన్యాల ఖరీదు సుమారు 1,28,00,000 రూపాయలు.

ఈ విషయంలో జరిగిన ఒడంబడికపై నేటి ఉదయం అమెరికా తరపున ఇండియాలోని అమెరికా రాయబారి మిస్టర్ జాన్ షెర్మన్ కూపర్, ఇండియా తరపున కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ పి. ఎస్. దేశముఖ్ గారు సంతకాలు పెట్టారు.

వరదబాధిత ప్రాంతాలకు సహాయంగా పంపబడే బట్టల బంగీలమీద మామూలు రేటులో నాలుగోవంతు రేటు మాత్రమే విధించడానికి రైల్వేశాఖ నిశ్చయించింది.

వరదబాధ నివారణకుగాను అఖిలభారత కాంగ్రెస్ సంఘం 15,000 రూపాయలను విరాళం ఇచ్చింది.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి 1947లో అది ప్రారంభించబడ్డనాటి నుంచి ఇంతవరకు ఇవ్వబడ్డ విరాళాల మొత్తం రు. 1,34,87,921-15-9

ఐసెన్‌హోవర్ ఆరోగ్య పరిస్థితి

డెన్వర్, అక్టోబర్ 4—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవరకు నేడు కులాసాగా వున్నదనీ, నిన్న రాత్రి ఆయనకు సుఖంగా నిద్ర పట్టిందనీ, ఎటి ఒడుదుడుకులు లేకుండా ఆయన సంతృప్తికరంగా కోలుకుంటున్నాడనీ ఆయనను పరీక్షించిన డాకర్లు నేడు ప్రకటించారు.

తన పడకపై వుండే ఆయన మరికొన్ని ప్రభుత్వ పత్రాలపై సంతకాలు చేసినట్లు ఇంతకు ముందు ప్రకటించబడింది.

జాతీయ పతాకకు అవమానం

సహించబోమని ప్రధాని నెహ్రూ హెచ్చరిక

వెల్లూరు, అక్టోబర్ 5—దేశంలో జాతీయ పతాకకు అవమానం జరగడాన్ని సహించగలామని నేడిక్కడ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ ప్రధాని నెహ్రూ హెచ్చరించారు.

తమిళనాడులో [illegible] జాతీయ పతాకను [illegible] చెప్పడానికి సాహసించినట్లు [illegible] తెలిసిందని అంటూ, ఏది స్వతంత్ర [illegible] జాతీయ పతాకకు అవమానం [illegible] అన్నారు, జాతీయ పతాకను [illegible] ప్రయత్నించే వాడెవ్వడైనా సరే, ఎంతటివాడైనా సరే [illegible] ఎదుర్కొంటామని ఆయన [illegible].

ఉత్తరాదివారైనా సరే, దక్షిణాదివారైనా సరే, ఏ విధమైన [illegible] సహించబోమని స్పష్టంచేస్తూ, ఇండియా ఐక్యాన్ని భగ్నం చెయ్యడానికి [illegible] ప్రయత్నాన్ని తీవ్రంగా, ప్రభుత్వ [illegible] ఎదుర్కొంటామని [illegible], సరితోనైనా, ఏ విషయంలో [illegible] జాతీయపతాక [illegible] ఇండియా ఐక్యం - ఈ రెండు విషయాలలో [illegible] లేదన్నారు. దేశాన్ని [illegible] మని చేయబడే [illegible].

దక్షిణాదిపై హిందీని [illegible] విరిసనసూచకంగా [illegible] తగులబెడతామని లోగడ [illegible] నేటి ప్రధాని [illegible] హేతువైనట్లు స్పష్టపడుతున్నది

దేశంలో పంపిణ ప్రజల [illegible] రాత, ప్రజల శ్రమ శక్తిమీద ఆధారపడి వుంటుందని ప్రధాని అన్నారు. ప్రజల శ్రమశక్తితోను, ఓర్పుతోను పని చెయ్యగలిగినప్పుడే [illegible] అన్నారు. అప్పుడే దేశంనుంచి దారిద్ర్యం [illegible] గలదన్నారు.

భాషారాష్ట్రాల కమిషన్ నివేదిక - హైదరాబాద్ ప్రభుత్వ చర్చ

హైదరాబాద్, అక్టోబర్ 4—హైదరాబాద్ ప్రభుత్వానికి ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రతి అందిందని, దీనిపై మంత్రివర్గం చర్చలు జరుపుతున్నదని తెలుస్తున్నది.

హైదరాబాద్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి, మరాఠ్వాడా అనబడే ఐదు మరాఠీ జిల్లాలను బొంబాయి రాష్ట్రంలో చేర్చాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది.

కన్నడ ప్రాంతాలైన రాయచూరు గుల్బర్గా జిల్లాలను కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని తొమ్మిది తెలంగాణా జిల్లాలు బహు భాషా ప్రాంతమైన బీదర్ జిల్లా కలిసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయబడిందట.

SCREEN

(The most popular English Film News Paper.)

ఈ వారం సంచికలో

ఘుమ ఘుమాయించే "మొగలాయ్" పిండివంటలు—నీలం వంటకాలు.

* * *

దక్షిణ ఇండియాలో మాయమాలల (నామాలకు మూవీ కెమెరా ప్రయాణం—ఇటాలియన్ డైరెక్టర్ అనుభవాలు.

* * *

వార్తా చిత్రాలకు గొప్ప భవిష్యత్తు—కెనడాలో శిక్షణ పొందిన ఫిలిం కళాకారుని ప్రత్యేక వ్యాసము

* * *

పాకిస్తాన్ ఫిలిం సర్టిఫికేషన్ —ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శెక్రటరి శ్రీ ఆర్. వి. ఈశ్వర్ అభిప్రాయం.

* * *

ఫోటోలు—రెహానా చిత్రం (ముఖచిత్రం) నిగార్ సుల్తానా ఫోటో.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజెంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.

సర్క్యులేషన్ మేనేజరు,

"స్క్రీన్"

ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, సామూన్ డాక్, కొలాబా, బొంబాయి—5.

మద్రాసు కేసినో రెండవ వారము
రోజూ 3 ఆటలు. మ 2, సా 6, రా 9-45 గం.
వినోదావారి మహత్తర చిత్రరాజము
కన్యాశుల్కము (తెలుగు)
పాత్రిత—ఎన్. టి. రామారావు

వేలంగి (శ్రీ వెంకటరామస్వామి స్వామి గ్రీసు మిల్లు 10-10-55 తేదీన వేలం వేయబడును.
వివరములకు: భారతం వాసుదేవరావు, అడ్వొకేట్, కాకినాడ.

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులో రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్ నందు తెలుగు రిపోర్టర్ల నియామకము

ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులో రాష్ట్ర శాసన సభ సెక్రటేరియట్ నందు, తైరెకు రిక్రూట్‌మెంటుగా అయిదుమంది తెలుగు రిపోర్టర్ల నియామకముకు 3-11-55 సా. 5 గం. ల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హతలు: దిగువ అర్హతలు గాని, వాటికి సమానమైన అర్హతలనుగాని (ఇండియన్ లేక విదేశీ) కలిగి వుండవలెను.

1 కనీస సాధారణ విద్యార్హత.
2 తెలుగు షార్టుహాండులో హైయ్యర్ గ్రేడు నందు గవర్నమెంటు సాంకేతిక పరీక్ష ప్యాసు కావలెను.
3 తెలుగు, ఉర్దూ భాషలలో ఒకదానియందు తగినంత పరిజ్ఞానము కలిగివుండాలి.

వయస్సు: 1-7-55 నాటికి 25 సం.ల లోపు వయస్సు కలిగి వుండవలెను.

నోటు: వయోపరిమితిలో సౌకర్యములు ఇవ్వబడే వ్యక్తుల తరగతులు కమీషన్‌వారు ప్రకటించిన "అభ్యర్థులకు సూచనలు" అనే పత్రంలో 4, 11 పేరాలలో వివరింపబడ్డాయి.

పాకిస్తాన్ నుండి వచ్చిన శరణాగతులకు 1950-51లో మిలిటరీ సర్వీసునుండి తీసివేయబడిన వారికి, వయస్సులోను, అర్హతలలోను కొన్ని సౌకర్యములు ఇవ్వబడును.

తెలుగు షార్టుహాండులో నిమిషానికి 80 మాటల చొప్పున ప్రాక్టికల్ పరీక్ష జరుపబడును. ఆ పరీక్ష ఫలితములనుబట్టి రిక్రూట్‌మెంటు చేయబడును.

జీతము: నెలకు రు. 200-10-400.

తగినంత పోస్టు బిళ్ళ అంటించి, స్వంత అడ్రెసు వ్రాసిన కవరు పంపుతూ, ఉద్యోగం పేరు వగైరా వివరాలతో విధితపూర్వకమైన దరఖాస్తుమీద పూర్తి వివరాలున్ను దరఖాస్తు ఫారములున్ను కార్యాలయములోని ఆంధ్రపబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నుండి పొందవచ్చును. అట్టి కవరు పంపవిదరఖాస్తు విచారింపబడదు.

పరాః స్వంత అడ్రెసు వ్రాసి పంపే కవరు దీర్ఘ చతురస్రం సైజులో 9 అంగుళాల పొడవు గలిగి వుండాలి. దానిమీద ఒక అణా పోస్టు బిళ్ళ అంటించవలెను.

ఉదయం దగ్గులు

ఉదయం, రాత్రి దగ్గులు, రొమ్ము పడిశము, ఉబ్బసం, తెరలు మెండాకో (MENDACO) వాడి చూడకుండ యికి ఒకగ్గొళ్ళైన మీ నిద్రను, సత్తువను చెరపనీయవద్దు. ఈ గొప్ప ఔషధము రక్తంలో ప్రవేశించి, రొమ్ము, నాళములు, ఊపిరి తిత్తులమీద వెంటనే పనిచేయును. కళ్లెను తెగకొట్టి, దగ్గు బాధను తగ్గించుటకు ప్రకృతికి తోడ్పడును. హాయిగా నిద్ర పట్టించును. నేడే మీ కెమిస్టువద్దనుండి మెండాకో (MENDACO) తీసుకోనండి. వెంటనే మీకు తృప్తిగా లేనిచో సొమ్ము వాపసు చేయబడును.

కావలెను

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ దినపత్రిక, దినమణి కదిర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలను అమ్ముటకు ఎలమ నేరులో ఒక ఏజంటు కావలెను.

విడుపోలు, బాటుమిల్లి యానాం, నేడునూరు, కాకినాడ, హీరాపుడ్, బయలాపురము లలో ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అమ్ముటకు ఏజంట్లు కావలెను. మేనేజరు.
ఆంధ్రప్రభ. మద్రాసు.

వరదల నివారణ

ఉప్పుటేరు, కొల్లేరు పథకాల అమలుకు విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబరు 3—వరద నివారణ పథకాలలో కొల్లేరు, ఉప్పుటేరు పథకాలు రెండటిని చేరాలని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలోని రైతుల తరఫున ఒక రాయబార వర్గం వారు ఉపముఖ్య మంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారిని కలుసుకొని కోరారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద కొల్లేరు ప్రాంతంలో వరదల నివారణకు ఎక్కువ అనుకూల పరచడానికి పెట్టుబడి పెట్టి ఉప్పుటేరు పథకాన్ని వెనుకకు తోసి వేయరాదనిన వారు కోరారు.

ఈ రాయబార వర్గంలో శ్రీయుతులు ఎన్. వి. కృష్ణారావు, ఎ. వరరాఘవులు, మ. ఎం. యూ. ముల్పూరు రంగయ్య, కె. అప్పారావు ఎన్. వెంకటరామయ్య, అల్లూరి... (శాసనసభ్యులు), కె. పి. నాయుడు, ఎన్. అన్నవి తుమ్మూరు దత్తు, ఘంటసాల ఉత్సవి ఆగాడ్డ కలరు.

ఆంధ్రప్రభ

స్థాపకులు: రామనాథ్ గోయెంకా

1955 అక్టోబర్ 6 గురువారం

ఫ్రాన్సు అవకతవకలు

ఒక అవకతవక పనిని సమర్థించుకోవాలంటే, పది అవకతవకలు తప్పవు. ఫ్రాన్సు విషయంలో ప్రస్తుతం ఇంతే జరుగుతున్నది.

అల్జీరియా సమస్యను మిత్రరాజ్య సమితిలో చర్చకు పెట్టడానికే వీలు లేదని అది అవకతవక వాదాన్ని చేసింది. సమితి సార్వత్రిక సంఘంలో దాని మాటే నెగ్గినా, జనరల్ అసెంబ్లీలో చుక్కఎదురైంది. అల్జీరియాకు ఫ్రెంచివారు పెక్కుమంది వలస వెళ్ళి, అక్కడ స్థిరనివాస మేర్పరచుకొని వుండవచ్చు. అల్జీరియాలో ఫ్రెంచి పెట్టుబడులు విశేషంగా వుండవచ్చు. ఇంతమాత్రంచేత ఫ్రాన్సులో అల్జీరియా అంతర్భాగం కాగలదా? అయినా, అల్జీరియా "మెట్రొపాలిటన్ టెరిటరీ" అని ఫ్రాన్సు ఉద్ఘాటిస్తున్నదంటే, ఫ్రాన్సు, అల్జీరియాల విభిన్న భౌగోళిక స్థానాలు, వాటిలోని విభిన్న జాతులు, ఆ జాతుల విభిన్న మతాలు, భాషలు, చరిత్రలు, సంస్కృతులు—ఇవన్నీ కూడా తన ఉద్ఘాటనతో గాలికి పేలపిండివలె ఎగిరిపోయినట్టు లోకం భావించవలెనని ఫ్రాన్సు అభిప్రాయం కాబోలు! "మెట్రొపాలిటన్ టెరిటరీ"సిపోలిన మాటల గారడీవల్ల పాలిత ప్రాంతం పాలక రాజ్యంలో భాగంకాజాలదు; పాలక, పాలిత జాతులమధ్య విభేదం సమసిపోనూపోదు. ఫ్రెంచి దాస్యంనుంచి అల్జీరియా విముక్తిని కోరుతున్నది. సర్వమానవ స్వాతంత్ర్యం ఒక ప్రధాన లక్ష్యంగాగల మిత్రరాజ్యసమితి అల్జీరియా మొరనైనా వినిపోనంటే, దాని అస్తిత్వావసరాన్నే శంకించవలసి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించే అల్జీరియా సమస్యపై చర్చ జరపాలని ఆసియా-అరబ్ రాజ్యాలు తెచ్చిన ప్రతిపాదనకు జనరల్ అసెంబ్లీ సమ్మతించింది.

తనది కేవలం అవకతవక వాదనైనా, దాన్ని సార్వత్రిక సంఘంలో నెగ్గించుకోగలిగినందుకు బ్రహ్మానందపడిన ఫ్రాన్సుకు జనరల్ అసెంబ్లీ నిర్ణయం అగ్రహావేశాలను కలిగించింది. వెంటనే అది తన ప్రతినిధివర్గాన్ని ప్రస్తుత జనరల్ అసెంబ్లి సమావేశాల నుంచి పూర్తిగా ఉపసంహరించడానికి నిర్ణయించింది.

తన జాత్యహంకార విధానాన్ని గురించి—అది కేవలం తనకు మాత్రమే సంబంధించిన ఆంతరంగిక సమస్య కాబట్టి—సమితిలో చర్చించడానికి వీలు లేదని పెక్కేళ్ళుగా రుతర్థాన్ని చేస్తున్న దక్షిణాఫ్రికా నయితం ఈ విధంగా తన ప్రతినిధి వర్గాన్ని సమితి సమావేశాల నుంచి ఇంతవరకు ఉపసంహరించి వుండలేదు. దక్షిణాఫ్రికా నయితం తీసుకోననటి ఈ తీవ్ర చర్యను ఫ్రాన్సు గైకొనడం ఒక దృష్టినుంచి చాలా చిత్రమే. సమితిలో దక్షిణాఫ్రికాకు లేని స్థానం ఫ్రాన్సుకు వున్నది. అగ్రరాజ్య చతుష్టయంలో ఒకటిగా సమితి స్థాపనలో అది ప్రాముఖ్యాన్ని వహించింది. అగ్రరాజ్య పంచకంలో ఒకటిగా భద్రతా సంఘంలో శాశ్వత ప్రతినిధిత్వాన్ని పొందింది. అయినా, న్యాయమైన ఒక విషయంలో అన్యాయమైన తన పట్టుదల నెగ్గలేదని అది సమితి సమావేశాలనే బహిష్కరించడం—నిజమే—ఒక విధంగా చాలా చిత్రం! అయితే, మొదటి అవకతవక సమర్థనకోసం ఈ రెండవది తప్పనిసరి అయింది!

ఇంతటితో ఆగక, ఇంకా చాలా అవకతవకలకు ఫ్రాన్సు సిద్ధపడుతోన్నట్టు గడచిన రెండు, మూడు రోజులనుంచి వస్తున్న వార్తలు సూచిస్తున్నాయి. అల్జీరియా సమస్యపై చర్చ జరగాలన్న ప్రతిపాదనను సోవియెట్ రష్యా సమర్థించినందున తన మాస్కో ప్రయాణాన్ని ఫ్రెంచి ప్రధాని ప్రస్తుతానికి విరమించుకున్నట్టుగా ఒక వార్త, అల్జీరియా చర్చను కోరిన ఇతర రాజ్యాల పట్ల ఫ్రాన్సు కఠినంగా వ్యవహరించబోతున్నదని మరొక వార్త. ఈ లెక్కను ఫ్రాన్సు మరెన్ని అవకతవకలు చేయబోతున్నదో తెలియదు!

ఫ్రాన్సు ఎన్ని అవకతవకలు చేసినా, తనను పోలిన కలోనియల్ రాజ్యాల అండదండలతో అల్జీరియా చర్చ వాయిదాను ఇప్పటికైనా అది సాధించవచ్చు. ఫ్రాన్సు ప్రతిష్ఠను కాపాడ్డానికి దానితోటి అగ్రరాజ్యాలు చర్చ వాయిదాకు తెరవెనుక అప్పుడే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి. అయితే, చర్చ వాయిదా పడినంతమాత్రాన అల్జీరియాలో ప్రజ్వలిస్తున్న స్వాతంత్ర్యోద్యమ జ్వాలలు చల్లారబోవు. చీల్చి వేయిచేస్తే, స్వాతంత్ర్య పతాక వేయి చేతులతో వినువీధి కెగసి, ముక్కంటినైనా ధిక్కరించగలుగుతుంది. మానవ చరిత్ర పదేపదే నిరూపించిన ఈ సత్యాన్ని ఫ్రాన్సును మించిన అగ్రరాజ్యాలు సయితం కాదనలేవు.

సంస్కృతం అభివృద్ధి

ఢిల్లీ సభ సిఫారసు

న్యూఢిల్లీ, అక్టోబర్ 2—సంస్కృత విద్యకు సంబంధించిన అన్ని విషయాలలోను ఇండియా ప్రభుత్వానికి సలహానిచ్చే విధంగా ఒక అఖిలభారత సంఘము నెలకొల్పాలని కోరుతూ సంస్కృత ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమావేశం ఒక తీర్మానం చేసింది. ఈ సమావేశం ఇండియా విద్యా శాఖచే ఏర్పాటు చేయబడి, వివిధ విషయాలను గురించి రెండు రోజులపాటు చర్చించి, ఈ తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ సమావేశం విచ్ఛిన్నమయింది.

సెకండరీ, హైయర్ సెకండరీ స్కూళ్ళలో అందరు విద్యార్థులకు సంస్కృతం నిర్బంధ పాఠ్య విషయంగా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం ఆమోదించబడింది.

ప్రాథమిక విద్యార్థులకు కూడా సుభాషితాలు, స్తోత్రాలు వగైరాద్వారా సంస్కృతపరిచయం కలుగజెయ్యాలని, అన్ని విశ్వవిద్యాలయాలలోను సంస్కృతం అభివృద్ధికి, పరిశోధనకు అవకాశాలు కలుగజెయ్యాలని కూడా సిఫారసులు చెయ్యబడ్డాయి.

విన్నటి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీ మిస్టర్ కె. జి. సయ్యిదైన్ సమావేశాన్ని ముగిస్తూ, సంస్కృతాన్ని శాస్త్రీయ పద్ధతులపై అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వం సంకల్పించుకొన్నదని అన్నారు.

పార్లమెంట్ సభ్యుల సంస్థ

భారతీయ శిక్షా ప్రచార సమితి

న్యూఢిల్లీ, అక్టోబర్ 2—శ్రీ జయనారాయణ్ వ్యాస్ అధ్యక్షతన "అఖిలభారతీయ శిక్షా ప్రచార సమితి" అన్న పేరుతో పార్లమెంటు సభ్యులు ఇటీవల ఒక సంస్థను నెలకొల్పుకొన్నారు.

భారతీయులకు న్యాయశాస్త్రం, సాధన సంపత్తి వివరాలు, విధుల పర్యవేక్షణ, దేశ పునర్నిర్మాణ కార్యక్రమాలకు సహాయపడడం మున్నగువాటిని గురించి తెలియజేయడం కూడా ఈ సంస లక్ష్యంలో ఒకటి.

యువకులకు వయోజనులకు, వెనుకబడిన తరగతుల వారికి విద్యా శిక్షణ కేంద్రాలు స్థాపించడం. ప్రాంతీయ భాషలలో కరపత్రాలు, గ్రంథాలు ప్రచురించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పడం, విద్యార్థులను యువకులను కూడా ...



"వేర్వేరు అంతస్తులలో అమెరికా, చైనాల మధ్య సంప్రదింపులు జరగాలి"—శ్రీ కృష్ణమీనన్ సూచన.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

ప్రకటనకు నెల రోజులు ఆలస్యం కావచ్చునట

(మన విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబరు 4—ప్లానింగ్ కమిషన్‌వారు తయారు చేస్తున్న ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తుప్రతి డిశంబరు నెలాఖరుకు సిద్ధమై, పార్లమెంటుకు అందజేయడం విలంబం కావచ్చునట. అదిగో అనుకున్న దానికంటె ఒక నెలరోజులు ఆలస్యం జరిగినప్పటికి, ఈ వ్యవధిలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమగ్రమైన రిపోర్టు నొకదానిని, దానికి అనుబంధంగా "రెండవ ప్రణాళికలోని ప్రాతిపదికలు", "పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలు 1956-61" అనే శీర్షికలతో రెండు నివేదికలను కూడ తయారు చేయగలరని చెప్పబడుతున్నది.

ప్లానింగ్ కమిషన్ తయారు చేస్తున్న రిపోర్టు 250 పేజీలుగా వుండి, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో పెట్టబడి, ఉద్యోగావకాశములు, నిపుణులు, వారికి ట్రెయినింగ్ ఏర్పాట్లు, అవసరమైన యంత్ర పరికరాలు, అంచెలవారీగా పథకాల నిర్వహణ, ప్రయివేటు, పబ్లిక్ రంగాల మధ్య సమన్వయానికి సంబంధించిన వివరాలు వుండగలవని తెలుస్తున్నది. ఈ విధంగాపూర్తి వివరాలతో, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమగ్ర రూపాన్ని ఇవ్వడానికి పూర్తి ప్రయత్నాలు జరగగలవట.

ఆ తరువాత దీనిపై పార్లమెంటులో, వివిధ రాజకీయ పార్టీలతోను, ఆర్థిక నిపుణులతోను సలహా సంఘాలతోను చర్చించి చివరకు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో కూడిన నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, కేంద్ర మంత్రివర్గం చర్చకు కూడా పెట్టగలరట. ఈ చర్చల ఫలితంగా ప్రణాళికలో అవసరమైన మార్పులుచేసి, వచ్చే మార్చినాటికి ప్రణాళిక తుది పాఠాన్ని ప్రకటించగలరట.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వచ్చే ఆర్థిక సంవత్సరారంభం నుంచి అమలు జరుగుతుంది కనుక, గత రెండు నెలలుగా ప్లానింగ్ కమిషన్ చర్చలలో నిర్ణయమైన తమ తమ పథకాలను దృష్టిలో వుంచుకొని, వచ్చే ఏడాది బడ్జెటులను తయారు చేయాలని రాష్ట్రాలను అప్పుడే కోరడం జరిగినదట. కూడా పోతే, కేంద్ర ప్రభుత్వం బడ్జెటులో కూడా తగిన సదుపాయాలు చేయడానికిగాను, వివిధ శాఖల పథకాల పరిశీలన త్వరితంగా పూర్తి చేయనున్నారట కూడా.

ఈలోగా ఆర్థిక నిపుణుల సలహా సంఘం వారు అక్టోబరు 19, 20 తేదీలలో ఇక్కడ సమావేశమౌతున్నారు. దీనికి ముందుగా స్థాయీ సంఘం, పరిశీలన సంఘం సమావేశాలు కూడా జరుగనున్నవి. స్థాయీ సంఘానికి సంబంధించిన వారిలో కొందరు పెట్టుబడుల సమస్యలపై బొంబాయిలోను, మరి కొందరు ఉద్యోగ వసతుల సమస్యపై ఢిల్లీలోను పరిశీలనలు జరుపుతున్నారు కూడా.

తిరువాన్కూర్ కొచ్చిన్‌కు 85 కోట్ల పథకం

తిరువేంద్రం, అక్టోబరు 4—ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తిరువాన్కూర్-కొచ్చిన్ పథకాలకు 85 కోట్ల రూపాయలు కేటాయించారని, ఢిల్లీనుంచి నిన్న రాత్రి ఇక్కడకు చేరిన సమాచారం వల్ల తెలుస్తున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 131 కోట్ల 84 లక్షల ఖర్చు కాగల పథకాలను ప్లానింగ్ కమిషన్‌కు పంపించింది.

తన ప్రభుత్వ పథకాలకు 100 కోట్ల రూపాయలకు తగ్గి ఇవ్వరాదనుకుంటున్నట్టు ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్‌తో చర్చలు జరిపిన తిరువాన్కూర్-కొచ్చిన్ ముఖ్యమంత్రి శ్రీ గోవిందమీనన్ చెప్పినట్లు బొంబాయి వార్త శ్రీ మీనన్ రేపు బొంబాయి నుంచి విమానంమీద బయలుదేరి కొచ్చిన్ వస్తున్నారు.

శ్రీనగరం, అక్టోబరు 3—ఎవరికి నరదు చెందకుండ భూములు పొందిన పేలందారు చెల్లించవలసిన భూములు అభివృద్ధి పెన్నును రద్దుచేస్తున్న అనధికార బిలును జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ నేడు ఆమోదించింది.

హైదరాబాద్ మంత్రివర్గం చర్యలు

అభిశంసన తీర్మానం చర్చ సందర్భంలో ప్రతిపక్షాల ఆరోపణలు

సికిందరాబాద్, అక్టోబరు 4—హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపక్షం వారు ప్రతిపాదించిన అభిశంసన, విశ్వాసరాహిత్య తీర్మానాలపై నేడు చర్చలు ప్రారంభమయినప్పుడు తీర్మానాలు ప్రతిపాదించిన శ్రీయుతులు వి. డి. దేశ్‌పాండే, ఎం. రామిరెడ్డి, కె. పాపిరెడ్డిగార్లు తమ ప్రసంగాలలో ప్రభుత్వం, మంత్రులు అవినీతికరంగా ప్రవర్తిస్తున్నారని, బంధు పక్షపాతం చూపుతున్నారని, ప్రజాసామాన్యాన్ని అణచివేస్తున్నారని ఆరోపణలు చేశారు.

మొట్టమొదట ప్రసంగించిన శ్రీ రామిరెడ్డిగారు రెవిన్యూ మంత్రి శ్రీ కొండా వెంకటరంగారెడ్డిగారు వరంగల్ జిల్లా, తాలూకాలలో ల్యాండ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని, అలాంటి కమిటీలలో ప్రతిపక్ష సభ్యులకు అవకాశం లేకుండా చేస్తున్నారనీ, ఆరోపించారు.

ఈ కమిటీలను వెంటనే రద్దుచేసి ప్రజాస్వామిక సూత్రాలపై కొత్త కమిటీలను నెలకొల్పాలని కోరారు.

రెవిన్యూశాఖ డిప్యూటీ మంత్రి ఒక సారి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరును కాంగ్రెసును బలపరుస్తూ, ప్రజా-సోషలిస్టుపార్టీని విమర్శిస్తూ ప్రసంగించవలసిందని ఒత్తిడి చేశారని అన్నారు. శ్రీ రామిరెడ్డిగారు ఇంకా ఇలా అన్నారు:—

"ప్రజాసామాన్యం హితంకోసం చట్టాలను, నిబంధనలను అమలుపరచే ప్రదేశం లేనప్పుడు వాటిని ఆమోదించి ప్రజలను వెర్రివారిని చేయడంవల్ల ప్రయోజనమేమి? సహకార సంఘాలకు అబ్కారీ కంట్రాక్టులు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించగా, అబ్కారీ మంత్రి అయిన శ్రీ రంగారెడ్డిగారే దానిని ఉల్లంఘించారు. ఈ కంట్రాక్టులు మంత్రి తన సౌకర్యానుసారం పాతకంట్రాక్టర్లకే ఇస్తున్నారు. రైతులకు తక్కావీ ఋణాలను ఆపివేయడం దూరదృష్టి లేని విధానం. దీనిని వెంటనే రద్దు చేయాలి. ఇక బదిలీల సంగతి మంత్రులను మాడగానే ఉద్యోగుల బదిలీలు రద్దు చేయడమనేది ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలిపే పక్షపాత వైఖరి."

శ్రీ పాపిరెడ్డిగారు హోంశాఖ మంత్రిపై ప్రతిపాదించిన విశ్వాసరాహిత్య తీర్మానంపై ప్రసంగిస్తూ, హోంశాఖ అధికారుల యోగ్యతను నిర్ణయించలేకపోతున్నది గనుక సర్వసాధారణంగా అపనురుల పైపదవులలో నియమించబడడంవల్ల పరిపాలన పాడయిందన్నారు. హోంశాఖమంత్రి ఒక భాషవారికి, ఒక తెగవారికి లాభదాయకమైన విధానాన్ని అనుసరించారని, ప్రజలు దీనిని గ్రహించక పోలేదని అన్నారు రాష్ట్రంలో నేరాలు హెచ్చాయని, కాని, పోలీసు అధికారులు దోషులని పట్టుకొనడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు.

హోంశాఖలో ప్రమోషన్‌లను ఆయన ప్రస్తావించి, సీనియారిటీ ఉద్యోగులకు ఇవ్వవలసి ఉండగా ప్రియారిటీ ఇవ్వవలసి దే ఉద్యోగులలో ... నిలబెట్టి నిరంకుశంగా వ్యవహరించారని హెచ్చరించారు. దీపపలితంగా సమర్థులైన ఉద్యోగులు, ప్రమోషన్‌లు పొందడం కారణంగా ఒక తెగవారు మాత్రమే ఆర్థిక సంపాదనలకై ఇతరులకన్నా ప్రమోషను పొందడం జరుగుతున్నదన్నారు. హోంశాఖ మంత్రి కొందరికి పర్మిట్లు ఇవ్వడంలో వాణిజ్య పరిశ్రమ శాఖకు సిఫారసు చేశారని అన్నారు. సబార్డినేట్ సిక్రెటరీ శ్రీ బంగారెడ్డి అధికారం పెద్దలను బహిరంగ పరచదలచలేదని కాదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ప్రస్తుతం రెవిన్యూ శాఖ సభ్యుడుగాను, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధికారిగాను వున్న తన అల్లుడిపై పక్షపాతం వహిస్తున్నారని శ్రీ పాపిరెడ్డి ఆరోపించారు.

నిజాం నవాబుకు భరణం

ప్రతిపక్ష నాయకుడు తన అభిశంసన తీర్మానంపై ప్రసంగిస్తూ, మంత్రివర్గం ప్రజాసామాన్యానికి ఇబ్బందికరంగా ఉద్యోగాలను అపకారం కల్పించి వారిని ... కల్పించి ... నిజాం నవాబుకు ... ఫ్యూడలిజం స్థాపనకు చేసిన కృషిని చేపట్టి ప్రజాసామ్యాన్ని అణచివేస్తున్నారని అన్నారు.

కొచ్చిన్-తిరువాన్కూర్ మంత్రివర్గంపై అవిశ్వాసం

తీర్మానం త్రోసివేత

తిరువేంద్రం, అక్టోబరు 5—కొచ్చిన్-తిరువాన్కూర్ మంత్రివర్గంపై విశ్వాసరాహిత్యం ప్రకటించడానికై ఉద్దేశించబడిన ప్రతిపాదనను నేడు అసెంబ్లీలో స్పీకర్ త్రోసివేశారు.

తీర్మాన ప్రతిపాదకుడు (రివల్యూషనరీ సోషలిస్ట్‌పార్టీ సభ్యుడు) సభకు హాజరు కానందున స్పీకర్ నైదర్య తీసుకొన్నారు.

ఆగ్నేయ ఆసియా రక్షణా వ్యవస్థకు సమష్టి సైన్యం

ఏర్పాటు చేయబడే అవకాశం లేదని మిస్టర్ కేసీ ప్రకటన

కాన్బెరా, అక్టోబర్ 5—యుద్ధం జరుగుతూ వుంటే తప్ప ఆగ్నేయ ఆసియా రక్షణ వ్యవస్థ అధీనంలో కింద పనిచేయగల సమష్టి సైన్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మిస్టర్ ఆర్. జి. కేసీ నేడిక్కడ ప్రకటించారు.

అమెరికా ప్రోద్బలంతో స్థాపించబడిన ఈ ఆగ్నేయ ఆసియా రక్షణ వ్యవస్థలో ఈ క్రింది ఎనిమిది దేశాలకు సభ్యత్వం కలదు: పాకిస్తాన్, న్యూజిలెండ్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, థాయిలెండ్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా.

ప్రధాని నెహ్రూచే అరవిందాశ్రమ సందర్శనం

పుదుచ్చేరి, అక్టోబర్ 5—ప్రధాని పండిట్ నెహ్రూ నిన్న సాయంకాలం పుదుచ్చేరి అసెంబ్లి సమావేశంలో ప్రసంగించడానికి, హెకోరు వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి మధ్య కొంత విశ్రాంతి తీసుకొన్నారు.

ఆయన కారులో వెళుతూ వున్నట్టుండి 'అరవిందాశ్రమానికి కారును పోనిమ్మ'న్నారు.

శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ కామరాజ్, శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి, మరి ఒకరిద్దరితో ఆయన ఆశ్రమానికి వెళ్ళగానే, తలుపులు ఉల్లాసంగా పండిట్ నెహ్రూ రాకను తెలుసుకుని ఆశ్రమవాసులు విస్మయ సంతోషాలను పొందారు.

ప్రధాని మాతృశ్రీని కలుసుకొని కొన్ని నిమిషాలు సంభాషించారు. ఆశ్రమవాసులు 'జనగణమన' జాతీయగీతం పాడారు.

జోహాన్స్ బర్గ్, అక్టోబర్ 4—దక్షిణాఫ్రికా రిపబ్లిక్‌లో భారతీయులకు ఎన్నటికీ వోటింగ్ హక్కు వుండదని కార్మికశాఖామంత్రి జాన్ డిస్టెర్క్ నేడిక్కడ ప్రకటించారు.

... న్నదన్నారు నల్లవారి భూములకు ప్రతిఫలంగా తీసుకొనే యిల్లలో 25 లక్షల మంది యిళ్ళను పిల్లా పాపలు ఎవరికోసం గోప్యంగా మంత్రివర్గం భావిస్తున్నారన్నారు. ... తీసుకొనే భూములకు ... ఆపివేయవచ్చుననీ అన్నారు.

తెలంగాణ హైదరాబాద్ స్టేట్ యూనియన్ కాంగ్రెస్ నాయకుడు ... మొహియుద్దీన్ ప్రసంగిస్తూ, పోలీసు చర్యల తర్వాత రాష్ట్రంలో 25 వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ... గ్రామాల్లో ప్రభుత్వం ... ఉద్యోగసమస్య ... పోయిందన్నారు.

కాంగ్రెసు సభ్యులు పండిట్ నరేంద్రజీ, మాజీ మంత్రి శ్రీ దేవీసింగ్ చౌహాన్, శ్రీ గోవిందదాస్ ... ప్రభుత్వ పనులను ... ప్రసంగించారు.

జిల్లాబోర్డుల పునర్నిర్మాణ పద్ధతి

కాంగ్రెసు పార్టీ నిర్ణయంపై సోషలిస్టుపార్టీ విమర్శ

కర్నూలు, అక్టోబరు 5—అసెంబ్లీ సభ్యులతో జిల్లాబోర్డులను పునర్నిర్మాణం చేయాలని ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ చేసిన నిర్ణయం "ప్రజాస్వామ్య విరుద్ధమని" అసెంబ్లీలోని సోషలిస్టుపార్టీ నేత శ్రీ కె. వి. ఎస్. పద్మనాభరాజుగారు నేడు విమర్శించారు. అధికారాల వికేంద్రీకరణను కోరుతున్న తమ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగలదని కూడా ఆయన అన్నారు. శ్రేయోరాజ్య లక్ష్యాలకు విరుద్ధంగా, కొద్దిమంది చేతులలోనే అధికారాలను కేంద్రీకరింపజేయడానికి ఈ ప్రతిపాదన ఉద్దేశించబడినదని కూడా ఆయన అన్నారు.

ఒకవేళ కాంగ్రెసుపార్టీ నిర్ణయం అమలు జరగడమంటూ జరిగితే, విశాఖపట్టణం జిల్లా బోర్డును పట్టుకొనడానికి తగినంతమంది సోషలిస్టు సభ్యులు ఆ జిల్లానుంచి ఎన్నికైన అసెంబ్లీ సభ్యులలో కలరని కూడా ఆయన ఉదహరించారు. అయినప్పటికీ కూడా శాసన సభ్యులతో జిల్లాబోర్డుల పునర్నిర్మాణ సూత్రానికి సోషలిస్టుపార్టీ వ్యతిరేకించగలదని, జిల్లాబోర్డులకు సరాసరి ఎన్నికలను అది కోరుతున్నదని కూడా వివరించారు.

కొత్త సోషలిస్టు పార్టీ

ఆంధ్రరాష్ట్ర సోషలిస్టు పార్టీ మహాసభ నవంబరు నెల మొదటివారంలో జరుగుతుందని, ఆ పార్టీ కన్వీనర్ శ్రీ యం. వి. సుబ్బారెడ్డిగారు నేడిచ్చట చెప్పారు. సోషలిస్టు పార్టీ జాతీయ సంఘం అక్టోబరు 8, 9 తేదీలలో బెంగుళూరు సమావేశంలో రాష్ట్ర మహాసభ ఎప్పుడు, ఎక్కడ జరగవలసినదీ నిర్ణయించగలదని కూడా అన్నారు. రాష్ట్రంలోని పదకొండు జిల్లాలలోను, నాలుగు జిల్లాలు-కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పి. ఎస్. పి. పార్టీలు యిదివరకే సమావేశమై, డాక్టర్ లోహియా నాయకత్వాన ఏర్పడుతున్న పార్టీలో చేరడానికి తీర్మానించుకున్నవని, మిగిలిన జిల్లాలు కూడా త్వరలోనే తుది నిర్ణయానికి రాగలవని కూడా శ్రీ సుబ్బారెడ్డిగారు తెలియజేశారు.

ఆంధ్రరాష్ట్రంలోని ప్రజాసోషలిస్టు పార్టీలో 9,000 మంది సభ్యులు వున్నారు. వారిలో 2,100 మంది ఒక్క గుంటూరు జిల్లాలోనే వున్నారు. మొత్తం పార్టీ సభ్యులలో 70-80 వంతులు మంది కొత్త సోషలిస్టు పార్టీలో చేరగలరన్న ఆశాభావాన్ని కూడా శ్రీ సుబ్బారెడ్డిగారు ప్రకటించారు.

కుల విభేదాలు

హోంమంత్రి పండిట్ పంత్ హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబరు 2—ఇండియాలో కుల తత్వం, అస్పృశ్యతకు సంబంధించిన క్లిష్ట సమస్యలను, వాటి పరిష్కారానికి ఆచరణలో రాగల చిక్కులను సమగ్రంగా దేశంలోని సాంఘిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు పరిశీలించాలని హోంమంత్రి పంత్ నేడిచ్చట విజ్ఞప్తిచేశారు.

సాంఘిక సేవను గురించి ఏడు రోజులుగా ఇక్కడ సాగుతున్న విద్యాగోష్ఠి చివరి సమావేశంలో శ్రీ పంత్ ప్రసంగిస్తూ, ఈ క్లిష్ట సమస్యా పరిష్కారంలో చాలా నెమ్మదిగాను, ఆలోచించి వ్యవహరించాలని, ఏ ఒక్క తప్పటడుగు వేసినా, ఆశించిన లక్ష్యం సిద్ధించక పోవచ్చునని అన్నారు. మహాత్మాగాంధి సూచించిన మార్గాన్ని అనుసరించినప్పుడు సాంఘిక సమస్యలన్నీ సులభంగా పరిష్కారమౌతాయని చెప్పారు కూడా.

దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతినిధులు ఈ గోష్ఠి సాంగంలో ... బరోడా యూనివర్సిటీకి చెందిన డాక్టరు యం. యన్. శ్రీనివాసగారు సభకు అధ్యక్షత వహిస్తూ దేశంలో అధికాభివృద్ధి త్వరితం చేసి అన్ని కులాల విద్యార్థులకు చేతి వృత్తులను నేర్పినప్పుడు, కులవృత్తులే అనే ఆలోచన కూడా నశించి పోగలదని అన్నారు.

మంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు

మద్రాసు, అక్టోబరు 5—ఆంధ్ర రెవిన్యూ మంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు నేడు ఉదయము విమానంమీద ఇక్కడకు వచ్చారు.

సికిందరాబాద్ జెయిల్లో అల్లరి

500 మంది ఖైదీలు తమ గదుల్లోకి పోవడానికి నిరాకరించగా

హైదరాబాద్, అక్టోబర్ 4—నిన్న సాయంకాలం సికిందరాబాద్ జెయిలులో అల్లరి జరిగి, దాదాపు 500 మంది ఖైదీలు తమ గదులలో నుంచి వెలుపలికి వచ్చి, అధికారులు ఎంత చెప్పినా తమ గదుల్లోకి పోక, దిక్కారంగా నినాదాలను ఇస్తున్నారని, ఒక కానిస్టేబుల్ చేతి నుంచి తుపాకిని లాక్కున్నారని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ వెళ్ళిలకొడి చేయబడలేదట.

ఈ గందరగోళంలో కొందరు ఖైదీలు జెయిలు ప్రహరీగోడ ఎక్కి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నించగా రెండవ అంతస్తులోని బురుజుపై వున్న కావలివారు కాల్పులు సాగించారు. ఈ కాల్పులకు ఎవరికీ గాయాలు తగలలేదు.

ఈ అల్లరి రేషన్‌ల పంపిణీ సందర్భంలో కొందరు ఖైదీలకు పోట్లాట ఏర్పడడంవల్ల కలిగిందని, విచారణలో వున్న ఒక ఖైదీ ఇద్దరు ముగ్గురు ఖైదీలను కొట్టగా, కొందరు దుష్టులు దీనిని సాకుగా చేసుకొని జెయిలు ఆస్తికి నష్టం కలిగించి, దిక్కారంగా జెయిలు నుంచి జనాన్నులు కొట్టారని అధికార ప్రకటనవల్ల తెలుస్తున్నది. కాల్పులతో బెదిరిపోయిన ఖైదీలు తమ గదులకు వెళ్ళడానికి ఇష్టపడలేదు.

ఇంతలో చీకటిపడుతుండగా, అధికారులు లోపలి గదులలోకి వెళ్ళలేకపోయారు. జెయిలు చుట్టూ సాయుధ పోలీసు దళాలు నియమించబడ్డాయి. అర్ధరాత్రికి శాంతి ఏర్పడింది. ఖైదీలు తమ వార్డులలోకి వెళ్ళక జెయిలు లోపలనే నినాదాలు చేస్తూ తిరుగుతున్నారు.

పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్-జనరల్, సిటీ పోలీసు కమిషనర్, జిల్లా మేజిస్ట్రేటు అవసరమైన పోలీసు బందోబస్తుతో పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

ఖైదీలు రాళ్ళు, ఇటుక ముక్కలు విసరడంవల్ల ముగ్గురు పోలీసులకు గాయాలు తగిలాయి. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

కరాచీ, అక్టోబర్ 4—అనునారవిపనిమతి కూలీపును ధరలలో మార్పు న్యాయం కాదని పాకిస్తాన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

పాకిస్తాన్ రూపాయ విలువలో మార్పు జరిగినప్పటినుంచి జనపనార కనీసపు ధర మార్పును గురించి పలువురు ప్రశ్నిస్తున్నారని, రూపాయ విలువ మార్పు తర్వాత జరిగిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం జనపనార కనీసపు ధరల మార్పు అవసరంలేదని నిర్ణయించిందని పాక్ ప్రభుత్వం ప్రకటన చేసింది.

నెల్లూరు రైల్వేలోని ఇరుకు మేల్ అనే ఓవర్ బ్రిడ్జి కాంట్రాక్టు ఇంజనీరు సంబంధిత ... ప్రకటన ... విధించారు.

(1వ పేజి తరువాయి)

తొమ్మిదవ సమావేశానికి అధ్యక్షుడుగా ఎన్నికైన మిస్టర్ వాన్‌క్లెఫెన్స్ (నెదర్లాండ్స్)కు జోహారు అర్పించారు.

ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు నుస్తీ చేసినందుకు ఇండియా ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ఆందోళన ప్రకటించి, మిస్టర్ ఐసెన్‌హోవర్ నొజబ్బాన్ని, దయార్ద్ర హృదయాన్ని, శాంతి ప్రియత్వాన్ని ప్రశంసించి, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నామన్నారు.

ఇటీవల ఇండియా, పాకిస్తాన్‌లలో సంభవించిన దారుణమైన వరదలనుగురించి ప్రస్తావించి, వరద దెబ్బకు ఇండియా కంటె ఎక్కువ కష్టనష్టాలకు గురిఅయిన తమ పొరుగుదేశం పాకిస్తాన్‌కు సానుభూతి తెలియజేశారు. అనేక దేశాలు ఈ సందర్భంలో దయతో సహాయం అందజేశాయనీ, చైనీస్ రిపబ్లిక్ ప్రభుత్వం టిబెట్‌లోని తన అధికారుల ద్వారా బ్రహ్మపుత్రానదిలో వరదలు హెచ్చిపోకుండా ఇండియా చేస్తున్న కృషిలో సహకరించేటట్లు ఆదేశించి వరి వెచ్చంచేశాడు.

వరదల నివారణకు కృషి

ప్రపంచంలో వరదలను గురించి, వాటి నివారణోపాయాలను గురించి మిత్రరాజ్య సమితి పరిశీలించ జేయగలదని తాను ఆశిస్తున్నానని తెలియజేశారు.

ఇండియా పంచవర్ష ప్రణాళికను అక్కడ అమలు జరపబడుతున్న కమ్యూనిటీ ప్రాజెక్టులను గురించి వివరిస్తూ ఈ కార్యక్రమాల ఫలితంగా 6,30,000 గ్రామాలు ప్రయోజనాన్ని పొంది ప్రజాస్వామిక సూత్రాలను అనుసరిస్తున్నవని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయ్యేసరికి కమ్యూనిటీ ప్రాజెక్టుల స్కీము మొత్తం దేశానికంతటికీ విస్తరింపజేయబడగలదని శ్రీ మీనన్ పేర్కొన్నారు.

ప్రపంచంలో నేడు ఉద్రిక్తత దాదాపుగా తగ్గి పరస్పర సహకార భావం పెంపొందుతున్నందుకు సంతోషం వెలిబుచ్చారు.

మిత్రరాజ్యసమితిలో పరిష్కరించబడకలసిన అనేక వ్యవహారాలు తప్పనిసరిగా దానికి వెలుపల పరిష్కరించబడవలసి రావడం శోచనీయమంటూ సమితి సెక్రటరీ-జనరల్ తన వార్షిక నివేదికలో పేర్కొన్నదానిపై వ్యాఖ్యానిస్తూ ప్రపంచం రెండు ప్రబల రాజ్యకూటాలుగా విభజించబడి వుండడమే నేటి స్థితి సమస్యలకు ప్రధాన కారణమని, ఈ సమస్యలు ముఖ్యంగా జర్మనీలోను, తూర్పు ఆసియాలోను కేంద్రీకృతమై వున్నాయని, వీటివిషయం విభజించబడినప్పుడు ప్రపంచమంతా ఇరవైసి కాదనీ, వీటికి మరొక ముఖ్య కారణం అన్నిపేతో వచ్చే సంధి జరగకపోవడం, చైనీస్ రిపబ్లిక్‌కు సమితిలో సభ్యత్వం ఇవ్వకపోవడమని ఆయన స్పష్టం చేశారు.

ఇండియా నుంచి కూడా ఆయుధాలు కొనడానికి ఈజిప్టు యత్నిస్తున్నదా?

లండన్, అక్టోబర్ 4—

...యా నుంచి ఆయుధాలను క్రయం చెయ్యడానికి ఈజిప్టు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నదనీ, అటువంటి ఏర్పాటు ...తే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత హెచ్చుగలదా అన్న పత్రికా ...ల ప్రశ్నకు బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నేడు ...స్తూ 'అది ఆ ఆయుధాల పరిమితిపై ఆధారపడివుండగల'దని ...ను.

...వాకియా నుంచి ఆయుధాలను కొన ...ప్టు ఇటీవల ఒక బడికను పూర్త ...రి వట్ల బ్రిటిష్ విదేశాంగ కార్యా ...విధి కవికిముందు ఆందోళన వెలి

...ఏ దేశంనుంచిఅయినా కొన ...ను హక్కు కలదంటూ గత ...సోవియట్ ప్రభుత్వం చేసిన ...వాకియా ఆయుధాలను కొన ...హక్కు ప్రధాన సమస్య కాదనీ ...గా ఆయుధాలను కొనడం ...యాలలో ఉద్రిక్తత హెచ్చు ...తీసుకొంటుందనీ ఆయన

...లో ఉద్రిక్తత తగ్గించడానికి ...అన్నిటినీ తీసుకొనడమే ...నికి ప్రధాన లక్ష్యమని ...టించాడు.

హస్య పత్రాలు ...న్న మాట నిజమే

...ప్రభుత్వం తాము వడకొన్నా ...న్న రహస్య పత్రాల ఉనికి ...బ్రిటిష్ యుద్ధ కార్యాలయం ...నేడు అన్నాడు. అవి రహస్య ...నుక వాటిలోని విషయాలు వెల ...విటేలవని, అయితే, సైన్యంలో అనేక సంవత్సరాల సంగతి తెలుసునని ఆయన అన్నాడు.

ఇజ్రాయెల్‌కు బ్రిటన్ 97 వి మా నాలు సరఫరా చేసినట్లు వెల్లడించే ఒక ఫ్రెంచి మిలిటరీ పత్రాన్ని ఈజిప్షియనులు పట్టుకొన్నారని ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్ అన్నాడు. ఇది ఎంత వరకు నిజమో బ్రిటన్ దర్యాప్తు చేయించగలదని ఈ ప్రతినిధి అన్నాడు.

కయిరోలోని అరాధికార వత్రిక "గొమోహ్ రా" విన్న బ్రిటిష్, ఫ్రెంచి మిలిటరీ పత్రం ఫోటోలు తీయించి ప్రకటించింది.

దీనితో బ్రిటన్ ఇజ్రాయెల్‌కు 20 జెట్ విమానాలు, 20 మాస్కిటోలు, 20 ఫైటర్ ... 15 ఇతర టాంకులు, 60 ఫిరంగులు, 70 ... అమెరికా 12 విమానాలను ... చేసినట్లు నిరూపించబడింది.

ఈజిప్టు, సిరియాల సహకారం

డమాస్కస్, అక్టోబర్ 3— రక్షణ, ఆయుధాల మార్పిడి విషయాలలో ఈజిప్టు, సిరియాలు సంపూర్ణమైన ఒడంబడికకు వచ్చినవనీ, ఈ ఒడంబడిక ప్రకారం సిరియన్ సైన్యానికి ఈజిప్టు, అదనపు ఆయుధాలను సమకూర్చగలదనీ తెలుస్తున్నది.

ఆరబ్ రాజ్యాలకు ఆత్మరక్షణ హక్కు

సిరియన్ ప్రతినిధి సమర్థన

న్యూయార్క్, అక్టోబర్ 3—తమ రక్షణ బలాలను పెంపొందించుకొనడానికి అరబ్ రాజ్యాలు కృతనిశ్చయమై వున్నవని ఈ విషయంలో జోక్యం పెట్టుకొనడానికి ఇతరులకు ఎంత మాత్రం అవకాశంలేదని ఒక సిరియన్ ప్రతినిధి నేడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నాడు.

"ఆత్మరక్షణాధికారం ప్రతిదేశానికీ కలదు అది మాకు ఒక హక్కు మాత్రమే కాదు. విధి కూడా. ఈ విషయం నిర్ణయించుకోవలసింది ఏ దర్యాప్తైనా తదనుగుణంగా గీసుకోవలసింది మేమే ఇతరులకు ప్రమేయంలేదు" అనికూడా సిరియన్ ప్రతినిధివర్గ నాయకుడు అహ్మద్ ఎల్ షుక్రైరీ అన్నాడు.

మావోచే శ్రీ రాఘవన్ కృషి ప్రశంస

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—చైనాలోని ఇండియా రాయబారి శ్రీ ఎన్. రాఘవన్ మాతృదేశానికి తిరిగి వెళ్ళుచున్న సందర్భంలో ఆయనను, ఆయన సతిని చైనీస్ రిపబ్లిక్ చైర్మన్ మావో సేటుంగ్ గత శనివారంనాడు కలుసుకొన్నట్లు ఇక్కడకు అధికారరీత్యా వార్త చేరింది.

శ్రీ రాఘవన్ తన పదవీకాలంలో జరిపిన అమూల్యమైన ఉత్తమమైన కృషిని మావో ప్రశంసించినారట. ఇండియా చైనాలను మరింత సన్నిహితం చెయ్యడానికి, శాంతి స్థాపనకు శ్రీ రాఘవన్ నిర్వహించిన కృషిని కూడా మావో మెచ్చుకొన్నారట.

గ్రీక్ ప్రధాని మృతి

ఏథెన్స్, అక్టోబర్ 5—గ్రీక్ ప్రధాని మార్షల్ అలెగ్జాండర్ పాపగోస్ చాలరోజుల నుంచి అస్వస్థతగావున్న పిదప మంగళవారం రాత్రి మరణించాడు. (యు. పి. ఐ.)

రష్యా, ... జరిగిన ... వెనుక కృషి ... వస్తే.

మొరాకోలో ఫ్రెంచి సైన్యానికి కొత్త చిక్కు

రిఫ్ పర్వత ప్రాంతంలో విప్లవకారుల ప్రాబల్యం ఫలితంగా

మొరాకో, అక్టోబర్ 4—రిఫ్ పర్వత ప్రాంతంలో విప్లవకారులు ఆరేడువారాలుగా సాగించిన కాల్పుల ఫలితంగా కొకలు తీరిన ఒక ఫ్రెంచి ఫారిన్ లీజన్ పటాలం కొన్ని గంటలపాటు చిక్కులో పడింది. దీనిని కాపాడే నిమిత్తం అదనపు బలాలు హుటాహుటిగా పంపబడ్డాయి.

ఈ పర్వతాలలోని మరొక భాగంలో ఒక సాయుధ కవచ శకట దళం కూడా స్పానిష్ మొరాకో సరిహద్దు వద్ద తన పరిస్థితిని చక్కబరుచుకొనడానికి తీవ్రంగా పోరాటం సాగించిన కవచ శకటాల సహాయంగల ఈ పటాలాన్ని దౌర్జన్యవాదులు చిందరవందర చెయ్యగలగడం బియోత్సాతం కలిగిస్తున్నది. యిది యుద్ధరంగం పరిస్థితినే తారుమారు చెయ్యగలదని ఒక ఫ్రెంచి ఉద్యోగి అన్నాడు.

స్పానిష్ మొరాకోలోని కమాందోం వహాయంతో విప్లవకారులు స్పానిష్ ఫ్రెంచి మొరాకో సరిహద్దు ప్రాంతంలోని మూడు సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించారని తెలుస్తున్నది.

శాంతి స్థాపనకు యత్నం

రిఫ్ (కాసబ్లాంకా), అక్టోబర్ 4—రిఫ్ పర్వతాలలోను, మధ్య అట్లాస్ పర్వతాలలోను దౌర్జన్యాలు ప్రజ్వరిల్లుతున్న ప్రాంతంలో ఫ్రెంచి బలాలు తిరిగి శాంతిని నెలకొల్పినవని ఫ్రెంచి అధికార వర్గాలవారు విన్నరాత్రి అన్నారు.

స్పానిష్ మండలంలోని బొజినెర్ అనే స్థావరాన్ని మాత్రమే కొత్త ఫ్రెంచి సేనలు ... స్థావరాన్ని దోచుకొని, అగ్ని దగ్గం చేశారని ప్రకటించబడింది. ఫ్రెంచి ... సైనికులు ... ప్రాంతంలో 2000 మంది మొరాకన్ కొండజాతుల వారితో పోరుకు తలపడ్డారు.

ఫిలిప్ విల్లీలో కుళాయి గొట్టం విచ్ఛేదన

అల్జీరియన్ విప్లవకారుల చర్య

కాన్‌స్టాంటైన్, అక్టోబర్ 4—అల్జీరియన్ విప్లవకారులు విన్న ఫిలిప్ విల్లీ కోస్తాపట్టణంలోని కుళాయి గొట్టం ఛేదించి ఒక యూరోపియన్ రైతును పరిమార్చి, యిక్కడికు సుమారు 80 మైళ్ళ దూరంలోని సోక్ ఆరాస్‌వద్ద ఒకరి ఎత్తుకుపోయారని పోలీసులు తెలుపుతున్నారు.

అక్కడే గ్రామంలోని ఒక సినిమాలో జరిగిన కాల్పుల ఫలితంగా ఒక పోలీస్ మరో ఇరుగురు గాయపడ్డారు. అదే ప్రాంతంలో విప్లవకారులు ఒక పోలీసు కారుపై కాల్పులు జరపడం ఫలితంగా ఒక పోలీసు విహా ... ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అసన్వియాన్‌కు పెరాన్ రాక

బ్యూనోస్ ఎయిర్స్, అక్టోబరు 3— అర్జెంటీనా మాజీ ప్రెసిడెంట్ పెరాన్ విన్న రాత్రి అనన్వియాన్ చేరినట్లు అర్జెంటీనా విదేశాంగ మంత్రి డాక్టర్ ఆమాడియో ఇక్కడ ప్రకటించాడు.

సెప్టెంబర్ 16వ తేదీని పదచ్యుతుడు కావించబడినప్పటి నుంచి పెరాగ్వే ఓడ ... నౌకలో తలదాచుకొని యిప్పుడు పెరాగ్వే రాజధాని చేరుకున్న భానిని గురించి కొత్త అర్జెంటీనా ప్రభుత్వం, పెరాగ్వే అధికారులు చర్చిస్తున్నారు.

పెరాన్ తిరిగి వివాహం చేసుకున్నాడా?

పెరాన్ తన సతి ఈవా మరణానంతరం నెనెలీటా లారా దెలిపోలార్ అనే ఒక ఉద్యోగి కుమార్తెను పెళ్ళి చేసుకొన్నట్లు వ్యాపించిన వదంతులను అర్జెంటీనా ప్రభుత్వం నేడు దర్యాప్తు చేయిస్తున్నది.

పెరాగ్వే శిబిరం నుంచి నెల్లిరివాస్ అనే యువతికి వ్రాసిన ప్రేమ లేఖలను అర్జెంటీనా పోలీసులు విన్న ప్రకటించడమే గాక, ఆమె యిల్లు సోదాచేసి, ఈవా పెరాన్‌కు చెందిన కొన్ని ఆభరణాలను, కొన్ని ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు.

టూర్నుమెంటులో నాలుగు రోజుల పర్యటించిన అనంతరం శనివారంనాడు ఈజిప్ట్ ... దేరియురో వెళ్ళారు.

రక్షణ సామగ్రి కొనుగోలులో ఇండియా విధానం

రక్షణ వ్యవస్థా మంత్రి శ్రీ త్యాగి వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—భారత ప్రభుత్వం రక్షణ శాఖ సామగ్రిని, షరతులను తనకు అనుకూలంగా వున్న ఏ దేశం నుంచైనా ఖరీదు చేస్తుందని రక్షణ వ్యవహార మంత్రి శ్రీ మహావీర్ త్యాగి నేడు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో అన్నాడు.

శ్రీ త్యాగి ఇంగ్లండు, ఫ్రాన్స్, చెకోస్లోవేకియా, పశ్చిమ జర్మనీ స్విట్జర్లెండ్ ఇటలీలలో పర్యటన జరిపి ఇప్పుడే భారతదేశానికి తిరిగి వచ్చాడు.

విదేశాలనుంచి — ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాలనుంచి రక్షణ సామగ్రి కొనుగోలు విషయమై భారత ప్రభుత్వ విధాన మేమిటని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్తూ, "భారత దేశం ఏ దేశానికిగాని రాజ్యకూటానికి గాని కట్టుబడి వుండలేదు. మనది స్వతంత్ర దేశం. మనకు ఏ దేశంలో ధరలు సరిగా కుదిరితే ఆ దేశంనుంచి రక్షణ సామగ్రి కొంటాం"మని ఆయన అన్నాడు.

చెకోస్లోవాకియాతో సహా తాను వెళ్ళిన ప్రతి దేశమూ భారతదేశంలో రక్షణ సామగ్రి పరిశ్రమాభివృద్ధిలో సాంకేతిక సహాయం చేయడానికి ఎలాటి షరతూ లేకుండా సంసిద్ధత చూపాలని ఆయన అన్నాడు. వివిధ దేశాలలో రక్షణ సామగ్రి తయారీని పరిశీలించడానికి, ఈ విషయంలో భారత దేశానికి ఏ దేశం తోడ్పడుతుందో చూడడానికే తన పర్యటన ఉద్దేశించబడిందని అన్నాడు.

తన యూరోప్‌లో రక్షణ సామగ్రి నిర్మాణ రంగంలో ప్రముఖుల పరిచయం పొందానని, త్వరలో భారత దేశంలోని ఆర్డనెన్స్ ఫ్యాక్టరీలకు ఉత్తమ సాంకేతిక నిపుణులు రాగలరని అన్నాడు.

తను చూచిన దేశాలన్నిటిలోను భారతదేశం పట్ల గొప్ప సద్భావం కనిపించిందని, అధికారులు, అనధికారులు అంతర్జాతీయ రంగంలో పండిట్ నెహ్రూ కృషిని ప్రశంసించారని, తనతో మాట్లాడిన అధికారులు సాంకేతిక నిపుణులు, పారిశ్రామికులు, మంత్రులు అందరూ "నెహ్రూ దేశానికి" కావలసినంత సహాయం చేస్తామన్నవారేనని అన్నాడు.

సాంకేతిక సహాయానికి యూరోపియన్ దేశాల సంసిద్ధత

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—యూరప్ దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన దేశ రక్షణ వ్యవస్థా మంత్రి మహావీర్ త్యాగి నేడిక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ చెకోస్లోవాకియాతో సహా తాను చూసిన దేశాలు అన్నీ ఇండియాకు సాంకేతిక సహాయాన్ని చేయడానికి ఉత్సాహపడుతున్నవని అన్నాడు.

శ్రీ త్యాగి ఇండియా ప్రభుత్వం దేశరక్షణ శాఖ ఉత్పత్తిసంఘం అధ్యక్షుడు కూడా గతి ఆదివారంనాడే బ్రిటన్, ఫ్రాన్సు, స్విట్జర్లండ్, పశ్చిమ జర్మనీ, చెకోస్లోవేకియాలలో పర్యటించి తిరిగి వచ్చాడు.

ఈ దేశాలు అన్నీ ఎలాంటి షరతులు లేకుండానే సాంకేతిక సహాయాన్ని చేయడానికి ఉత్సహిస్తున్నవని కూడా ఆయన అన్నాడు.

పాశ్చాత్య రాజ్యాల సందేశం

జర్మనీ సమస్యపై

మాస్కో, అక్టోబర్ 3—జర్మనీ సమస్యపై యిక్కడి బ్రిటిష్ అమెరికన్, ఫ్రెంచి రాయబారులు నేడు సోవియట్ విదేశాంగ కార్యాలయానికి ఒక సందేశంలో గల సందేశాలను అందజేశారు.

ఈ సందేశం వివరాన్ని వెల్లడించడానికి పాశ్చాత్య రాజ్యాల ప్రతినిధి నిరాకరించాడు.

బెర్లిన్‌కు పశ్చిమ జర్మనీనుంచి రాకపోకలు నిర్బంధంగా సాగే ఏర్పాటు చెయ్యడం సందర్భంలో తూర్పు జర్మనీవిగాక ...వాదే జవాబుదారీగా చెయ్యగలమని మొత్తం జర్మనీ తరఫున మాట్లాడే అధికారం ఒక పశ్చిమ జర్మనీకి కలదనే తాము అంగీకరించుటున్నామని పాశ్చాత్య రాజ్యాలు రష్యాను హెచ్చరించాయని లండనలోని అధికారవర్గంవారు అన్నారు.

1949లో జరిగిన అగ్రరాజ్యాల చతుష్టయం ఒడంబడిక ప్రకారంగా బెర్లిన్‌కు పశ్చిమ జర్మనీకి రాకపోకలు జరిపించే ఏర్పాట్ల బాధ్యత యిప్పటికీ రష్యాదే అని కూడా పాశ్చాత్యరాజ్యాలు తమ సందేశాలలో పేర్కొన్నాయని కూడా ఈ వర్గాలవారు అన్నారు.

ఆయుధ విసర్జనకు 1947 నాటి సూచనలు

రష్యా పునః ప్రతిపాదన

న్యూయార్క్, అక్టోబర్ 3—మిత్రరాజ్యసమితి ఆయుధ విసర్జన పాలక సంఘం చర్చలు ఆదివారంలో పడడంతో సోవియట్ యూనియన్ అణ్వస్త్ర కర్మాగారాల పర్యవేక్షణకు, కట్టడికి 1947లో చేసిన ప్రతిపాదనలనే నేడు తిరిగి చేసింది.

ఈ తంత్రోర్ఘ్య విషయమై రష్యా అభిప్రాయ మెమో ... అందజేసినదిగా బ్రిటిష్ ప్రతినిధి మున్గర్ ఆ పోని సెట్టింగ్ కోరిన మీదటనే సోవియట్ ప్రతినిధి మున్గర్ సోవియట్ 1947 నాడు ఈ ప్రతిపాదనలే కంట్రోర్ఘ్య విషయంలో వర్తించగలవని అన్నారు.

అయితే గత మేనెల 10వ తేదీని రష్యా ప్రతిపాదించిన ఆయుధ విసర్జన ప్రణాళికకు, ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ఒక పదం రోజుల క్రితం మార్షల్ బుల్గానిన్ వ్రాసిన లేఖకు, సమితి జనరల్ అసెంబ్లీలో సోవియట్ విదేశాంగమంత్రి మ్యూర్ మొలటాఫ్ చేసిన ప్రసంగానికి అవి ఎలా అనుగుణంగా వుంటాయో వ్యక్తపడడం లేదని ఒక పాశ్చాత్యరాజ్యాల వర్గంవారు అన్నారు.

భారత చేనేత వస్త్రాలకు అమెరికాలో పెద్ద గిరాకీ

కోరిన సరుకు చేసి పంపిస్తే, విశేషంగా విడుదల కాగలదని వివరణ

బొంబాయి, అక్టోబర్ 4—

చేనేత పనివారేమి, కుటీర పరిశ్రముల వారేమి అమెరికన్ ప్రజల అవసరాలకు, అభిరుచులకు అనుగుణమైన ఉత్పత్తులను చేయగలిగితే వాటికి మంచి భవిష్యత్తు కలదనీ, ఇండియాలో కుటీర పరిశ్రమల అభివృద్ధి చరిత్రలో నూతన శకం ప్రారంభం కాగలదనీ ఇద్దరు అమెరికన్ "ఫ్యాషన్" నిపుణులు నేడిక్కడ ప్రకటించారు.

అమెరికన్ ఫ్యాషన్ రిసెర్చి బ్యూరో డైరెక్టర్ మిసెస్ మారిన్ నికోల్, అమెరికన్ మర్చండైజ్ కన్సల్టెంట్ సర్వీస్ డైరెక్టర్ మిస్టర్ హెన్రీ శామ్యుయల్ ఇండియన్ చేనేత, కుటీర పరిశ్రమల ఉత్పత్తులపట్ల అమెరికన్ ప్రజలు విపరీతమైన శ్రద్ధావక్తులు ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు.

"ఇండియాలో తయారయ్యే చేనేత వస్త్రాలు ఏ పరిణామం గజాలో మాత్రమే ... మేము ఖరీదుకు తీసుకొనగల"మని మిసెస్ కోల్ అన్నాడు.

మిసెస్ కోల్ ఇండియాకు రావడం ఇది అప్పుడే రెండవసారి.

ఆయన ఇంకా యిలా పేర్కొన్నారు:

"ఈ చేనేత వస్త్రాలను చూసి అమెరికన్లు నిజంగా నెర్రెక్కిపోతున్నారు. మీ కళాకారులు, చేనేత కార్మికులు మా అవసరాలకు అభిరుచులకు తగిన ఉత్పత్తులను తయారు చేయగలరని నమ్మకం మాకు వున్నది. అతి సున్నితమైన, ఆకర్షణీయమైన వస్త్రాలను నేయడమనే ఈ ప్రాచీనకళ ఇండియాలో పోషించి చెక్కుచెదరకుండా భద్రపరచబడినంతగా ప్రపంచంలో మరే దేశంలోను కూడా వదిల వరచబడలేదు. మీరు ఇతర విషయంలో అమెరికా, జపాన్‌లవంటి దేశాలతో ... పోటీచేయ జాలదని నా అభిప్రాయం. అయితే, ఇండియాలో ఉత్పత్తి చేయబడే చేనేత వస్త్రాలు మాత్రం అద్వితీయమైనవని. ప్రపంచం ఏ దేశంలో నైనా సరే విటికి ఎప్పుడూ మంచి గిరాకీ వుంటుంది.

"అమెరికన్ ప్రజల అవసరాలకు, అభిరుచులకు, యూరోపియన్ దేశాల ప్రజల అవసరాలకు, అభిరుచులకు తగినట్లుగా రమనైపుణ్యాన్ని వినియోగించడం ఎలాగో భారతీయ చేనేత పారిశ్రామికులకు కళాకారులకు తెలియజెప్పడానికి ఇప్పుడు మేము ఇక్కడకు వచ్చాము.

"భారతీయ చేనేత పారిశ్రామికులచేత, కుటీర పరిశ్రమల వారిచేత చెప్పులు జోళ్ళు, పురి టవల్స్, చేనేత చీటూల్లు, బీచ్ దుస్తులు మున్నగునవి అనేక రకాల వస్తువులను తయారు చేయించ దలిచాము ఇవన్నీ కూడా భారత గ్రామాలలోని కళాకారులచేత ఉత్పత్తి చేయించబోతున్నాము.

"అమెరికాలో ప్రస్తుతం వాడుకలోవున్న అనేక నమూనాలను, 500కు పైగా విక్రయం వాడుతునే వస్తువులను మాతో తీసుకొని వచ్చాము. ఈ నమూనాలపై ఇండియాలో వస్త్రాలను, వస్తువులను తయారు చేయించి అమెరికాకు ఎగుమతి చేస్తాము. అవి అక్కడ సులువుగా అమ్ముడు పోగలవు ఈ విధంగా పని కల్పించి ఇక్కడ గ్రామీణ పరిశ్రమలను మేము ప్రోత్సహించ గోరుతున్నాము.

"ఈ విషయంలో మా కృషిలో ఇండియా ప్రభుత్వం, అఖిలభారత చేతి వృత్తుల బోర్డు పూర్తిగా సహకరిస్తున్నవి. ఈ దేశంలో మా పర్యటన కార్యక్రమాన్ని చేతివృత్తుల బోర్డే రూపొందిస్తున్నది."

ఇండియాలోని గ్రామాలలో ఉత్పత్తి చేయబడే చేనేత నూలు, పట్టు, ఉన్ని బట్టలకు పాదరక్షలకు, స్త్రీల దుస్తులకు, ఇత్తడి సామానులకు, కొన్ని రకాల నగలకు తమ దేశంలో పెద్ద గిరాకీ కలదని ఈ నిపుణులు చెప్పారు.

పంజాబ్‌లో పెద్ద తుపాను

21 మంది దుర్మరణం, పలువురికి గాయాలు

అంబాలా, లూధియానా, జలంధర్, కపూర్తలా నగరాలకు తీరని నష్టం

అంబాలా, అక్టోబర్ 4—

పంజాబ్ అంతటా గడచిన ఆదివారం రాత్రినుంచి ఏకధారగా కురుస్తున్న వర్షంవల్ల పెక్కుచోట్ల ఇళ్లు కూలి, కనీసం 21 మందైనా మరణించి వుంటారని ఇక్కడికి వార్తలు వచ్చాయి.

ఈ వర్షంలో ఎక్కువ నష్టం కలిగింది లూధియానాకు. లూధియానాలో 10 మంది మరణించారు 100 ఇళ్లు కూలిపోయాయి.

తుపానుకు పెక్కు చెట్లు, తంతి స్తంభాలు కూలిపోవడంవల్ల రహదార్లకు చాల భంగం కలిగించింది.

అంబాలా, లూధియానా, జలంధర్, కపూర్తలా నగరాలలో రోడ్లు, పల్లపు ప్రాంతాలు వాన నీటిలో మునిగిపోయాయి.

బాధితుల సహాయార్థం పంజాబ్ ప్రభుత్వం 10 వేల రూపాయలు మంజూరు చేసింది.

ఇంతవరకు రాష్ట్రం మొత్తంమీద 20 మొదలు 40 అంగుళాల వరకు వర్షం కురిసింది. ఇంకా 24 గంటలు వర్షం కురుస్తుందని వాతావరణ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. లూధియానా-అంబాలా-ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై మూడడుగుల నీరు నిలిచి వుంది.

మాజీ ఇండొనీషియన్ మంత్రి విచారణ

జకార్తా, అక్టోబర్ 3—ఆలీ శాస్త్రో మిజోజో మంత్రివర్గంలో న్యాయ మంత్రి గుణవాను సుమ ఒక చైనీయుడు శాశ్వతంగా ఇండొనీషియాకు సలహచ్చి స్థిరపడడానికై అనుమతించడానికి 1240 డాలర్లు లంచం తీసుకొన్నట్లు జరిగిన ఆరోపణ నేడు జకార్తా సుప్రీమ్ కోర్టులో విచారణకు వచ్చిన పిదప గురువారం నాటికి వాయిదా వేయబడింది. న్యాయ మంత్రిపై ఆయన మంత్రిగా వున్నంతకాలంలోను ఈ ఒక్క తప్పిదమే చేసినట్లు ఆరోపింపబడింది.

సోషలిస్టుపార్టీ ఢిల్లీలో అక్టోబర్ 13వ తేదీన ప్రదర్శనం జరుపబడుతుంది.

కంబోడియాలోని పర్యవేక్షక సంఘం

తనిఖీ జట్టుల సంఖ్య తగ్గింపు

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—కంబోడియాలోని అంతర్జాతీయ యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘం అధ్యక్షుడు శ్రీ జి. పార్థసారథి అక్కడ నుంచి నేడు ఇండియాకు బయలుదేరి వస్తున్నారు.

శ్రీ పార్థసారథి తిరిగి జర్మనీకు తన కార్యకలాపాలను కొనసాగించినట్లు ... కంబోడియాకు తిరిగి వెళ్ళబోవని తెలుస్తున్నది. పర్యవేక్షక సంఘానికి ఆయన స్థానే ఇంకా ఎవరూ నియమింప బడలేదు.

స్వదేశానికి తిరిగి రావడంతోనే శ్రీ పార్థసారథి ఇండియా ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించ గలరని తెలుస్తున్నది.

కంబోడియాలో జనరల్ ఎన్నికలు పూర్తి అయినందున అక్కడ అంతర్జాతీయ యుద్ధ విరమణ పర్యవేక్షణ సంఘానికి చెందిన తనిఖీ జట్టుల సంఖ్య నుంచి ఆయుధుకు తగ్గించి వేయబడుతున్నవి. తగ్గించబడే ఈ తనిఖీ జట్టులలో పని చేస్తున్న ఇండియన్, కెనడియన్, పోలిష్ సైనికోద్యోగులను స్వదేశాలకు తిరిగి పంపి వేయడంగాని, వియత్నాం లావోస్, వియత్నాం లకు బదిలీచేయడంగాని జరగగలదు. ఇక మిగిలిన ఆయుధ తనిఖీ జట్టులు ... కాంపాట్, స్వేరియెంగ్, ... లలో వుంటవి.

చైనాకు భారతీయ ఫిలిం ప్రతినిధివర్గం

అక్టోబర్ 8న ప్రయాణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—పెకింగ్‌లో అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం కానున్న ఫిలిం ప్రదర్శనోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఒక భారతీయ ఫిలిం ప్రతినిధివర్గం కలకత్తా నుంచి ఈ నెల ఎనిమిదవ తేదీని బయలుదేరనుంది.

శ్రీ వ్యతిరాం కపూర్ నాయకత్వంలో బయలుదేరనున్న ఈ ప్రతినిధి వర్గంలో శ్రీ బి. యన్. సర్కార్, వి. నాగయ్య, రాజాపరంజపే, కృష్ణచంద్ర, కృష్ణగోపాల్, బిమల్‌రాయ్, బలరాజ్ సాహినీ, చేతన్ ఆనంద్, ఆరతిమురా, కామినీకౌశల్, సుచిత్రసేన్‌లు కలరు వీరు చైనాలో ఒక నెల రోజులు వుంటారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ... తేదీ నుంచి అమలులోకి రాగలదు.

చైనా, అమెరికాల మధ్య సమాధాన సాధనపట్ల కృష్ణమీనన్ ఆశాభావం

—జనరల్ అసెంబ్లీలో ప్రసంగం

న్యూయార్క్, అక్టోబర్ 4—

చైనా, అమెరికాలు ఒక సమాధానానికి వచ్చేటట్లు చేయడం సాధ్యమని తాను విశ్వసిస్తున్నానని ఇండియా ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో వివరించి చెప్పారు.

ఉద్రిక్తతలను తగ్గించడం, వాణిజ్యంపై నిర్బంధాలను తొలగించడం, ముఖ్యంగా చైనా తీర ప్రాంతాల సమస్యను పరిష్కరించడం మున్నగు చర్యలు చైనా, అమెరికాల మధ్య సమాధానం కుదరడానికి తప్పక దోహదం చేయగలవని ఆయన అన్నారు.

ఫార్మోజా సమస్యను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవడమే చైనీస్ రిపబ్లిక్ అభిమతమని ఇండియా ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని పేర్కొన్నారు.

ఈ వంవత్సరారంభంలో తాను పెకింగ్‌లో జరిపిన సంభాషణలలో చైనీస్ నాయకులు ఈ అభిప్రాయాన్నే వెల్లడించి ఇందునిమిత్తం తాము సంప్రతింపులు జరపగోరుతున్నట్లు తనకు తెలియజేశారని శ్రీ మీనన్ తెలియజేశారు.

వివిధ స్థాయిలలో ముఖాముఖి చర్చలు

శ్రీ కృష్ణమీనన్ ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నారు:

"ప్రస్తుతం చైనా అమెరికాల మధ్య జెనీవాలో జరుగుతున్న సంభాషణలు వివిధ స్థాయిలలో ముఖాముఖి చర్చలకు దారితీయగలవని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో చైనీస్ ప్రధాని మిస్టర్ చౌఎన్‌లై, అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్‌కు మధ్య కూడా సంభాషణలు జరగవచ్చు.

"తమ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే చైనా, అమెరికా కూడా హృదయ పూర్వకంగా కోరుతున్న ట్లు పెకింగ్, వాషింగ్టన్‌లలోని నాయకులతో జరిపిన చర్చలలో నేను గ్రహించాను.

"చైనాలో అమెరికన్‌లపట్ల విద్వేష భావమేమీ లేదు. ప్రపంచ రాజ్యాల కోవలో చేరాలని చైనా పూర్తిగా అభిలషిస్తున్నది. తాను మిత్రరాజ్య సమితి ప్రకారం లోని సూత్రాలను అక్షరాల పాటిస్తున్నట్లు చైనా బాండుంగ్ మహాసభలో స్పష్టంగా ప్రకటించింది కూడా.

"మీరు ఋజువుగా వున్నా లేకపోయినా చైనాలో 60 కోట్ల మంది ప్రజలు — మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగవ వంతు — చైనాలో నివసిస్తున్నారు. కనుక, వీరికి ప్రాతినిధ్యం లేనిదే మన ఈ ప్రపంచ సంస్థకు పరిపూర్ణత్వం సిద్ధించబోదు ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మనకు విధ్యుక్త ధర్మంలో ఒక భాగమే కాగలదు."

శ్రీ మీనన్ జనరల్ అసెంబ్లీలో నేడు వాదాంశ చర్చ సందర్భంగా చేసిన గంటల ఉపన్యాసంలో ... ఈ చర్చలో పాల్గొన్న 45 మంది ప్రతినిధులలో ఏ ఒక్కరూ ఇంత ఎక్కువ సేపు ప్రసంగించలేదు.

కొరియా ఏకీకరణకు ఉభయ కొరియాల లోను జనరల్ ఎన్నికలు జరిపించడ సాధ్యమేనని ఆయన సూచించారు.

ఒక అంతర్జాతీయ సంఘం ఆధ్వర్యంలో ఈ జనరల్ ఎన్నికలు జరిపి వాటిని గురించి ఉభయ పక్షాలలోను ఎవరికి పెద్ద అభ్యంతరం మేమీ లేదని స్పష్టంచేశారు.

జపాన్ - సోవియెట్ చర్చలు

శాంతి సంధిపై ప్రస్తుతం లండన్‌లో జపాన్, సోవియట్ ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న సంప్రతింపులు ఫలించడం కాగల సూచనలు కూడా కానవస్తున్నవనీ, ఆ చర్చలు అనతికాలంలోనే జయప్రదంగా పరిసమాప్తం కాగలవనడానికి ఇండియావద్ద తగు ఆధారాలు కలవని శ్రీ కృష్ణమీనన్ వివరించారు.

అల్జీరియాపై చర్చ జరపడానికి నిర్ణయించబడిన కారణంగా ఫ్రెంచి ప్రతినిధి వర్గం జనరల్ అసెంబ్లీని బహిష్కరించడ మిక్కిలి శోచనీయమనీ, త్వరలోనే అది తిరిగివచ్చి అసెంబ్లీ కార్యక్రమాలలో యథాప్రకారం పాల్గొనగలదని ఆశిస్తున్నాననీ ఆయన అన్నారు.

శ్రీ కృష్ణమీనన్ నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను విపులంగా సమీక్షించడంతో జనరల్ అసెంబ్లీలో సెప్టెంబరు 22వ తేదీని ప్రారంభమైన వాదాంశ చర్చ ముగిసింది.

ఇంతటినుంచి సమితిలోకా సంఘాలు పని ప్రారంభిస్తాయి. ముఖ్యంగా రాజకీయ సంఘం, అల్జీరియా సమస్యకు తక్కిన అన్నింటికంటె అధికతర ప్రాముఖ్యమిచ్చి ముందు చర్చించడమా, లేదా దానిని ఎజెండాలో చిట్టచివరి అంశంగా చేయడమా అనే విషయాన్ని రేపు నిర్ణయిస్తుంది.

శ్రీ కృష్ణమీనన్ నేడు తన ఉపన్యాసం ప్రారంభిస్తూ జనరల్ అసెంబ్లీ దశమ సమావేశానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన మిస్టర్ జోస్ మాజా (చిలీ)కు, ఆయనకు ముందు

(మిగతా 2వ పేజిలో)





బ్రాంచి ఆఫీసు: 35/37, తంబుచెట్టి వీధి, జి. టి. మద్రాసు.

'అనాసిన్' నాలుగు మందులయొక్క వైజ్ఞానిక మిశ్రమము ఇది నరముల ముఖ్య స్థానములందు తీవ్రమైన మిశ్రమచర్యను జరిపి, నొప్పి, తలనొప్పి, జలుబులు, జ్వరం, వన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రవిముక్తిని కలిగించును.

1. క్వినైన్: అధిక శక్తి నిచ్చు మరియు జ్వరనివారణ మొనర్చు గుణాలకు ప్రఖ్యాతి గాంచినది. జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కఫీన్: బలహీనానికి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిటిన్: తీవ్రమైన బాధా నివారణ జ్వర నివారణియని ఖ్యాతిచెందినది.
4. ఆసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్: తలనొప్పి, మరియు ఇలాటి బాధలను పోగొట్టుటకు మిగుల శ్రవయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునియొక్క ఔషధయోగము వలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు లేక కడుపును అవకతవక చేయదు. నొప్పి, తలనొప్పి జలుబులు, వన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి క్షేమంగా సురక్షితమైన మరియు రూఢమైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

లక్షలాది మందికి బాధావిముక్తిని కలిగించును

బళ్ళారి దగ్గరలో గుడ్సు ట్రెయిన్‌కు ప్రమాదం

సుమారు 20 గంటల సేపు రైళ్ళ రాకపోకలకు ఆటంకం

బళ్ళారి, అక్టోబర్ 4 — గుంతకల్లు, బళ్ళారి స్టేషన్ల మధ్య దాదాపు 20 గంటలకు పైగా నిలిచిపోయిన రైళ్ళ రాకపోకలు నేటి ఉదయం 10 గంటలకు పునరుద్ధరించబడినవి.

గుంతకల్లు వెడుతున్న ఒక గుడ్సు ట్రెయిన్‌కు నిన్న మధ్యాహ్నం ఇక్కడికి సుమారు 20 మైళ్ళలో ఏరాపూర్, బేవినహాళ్ స్టేషన్ల మధ్య ప్రమాదం సంభవించింది. ఏడు వ్యాగన్లు పట్టాలు తప్పిపోయినవి మూడు వ్యాగన్లు బోల్తా పడినవి. ప్రాణనష్టం లేదు. ప్రమాదానికి కారణ మేమిటో తెలియలేదు. దాదాపు ఒక మైలు పొడవున రైలుమార్గం బాగా దెబ్బతిన్నది. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత గుంతకల్లు, బళ్ళారి స్టేషన్ల మధ్య రైళ్ళ రాకపోకలు నిలిపివేయబడినవి.

ఇండియా పత్తి ఎగుమతి సంఘం త్వరలోనే విదేశాలలో వస్త్ర పరిశ్రమకు పేరు గాంచిన నగరాలలో కార్యాలయాలను నెలకొల్పనున్నది.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

వివిధ జిల్లాలలో నెలకు రు. 175/- నిగాద ఆఫీసర్లు కావలెను. కలకత్తాలో యింటర్వ్యూలు రావలెను. వివరములకు. మేనేజరు, 3, కాజీపారా రోడ్డు, దండం, కలకత్తా-28.

ప్రకటన

"ఎం. వి. గిరోడ్" మద్రాసు, కాకినాడ, విశాఖపట్టణం మధ్య మోటార్ సీమరులో 68 టన్నులవరకు సరుకులు తీసుకొనబడి శీఘ్రంగా రవాణా చేయబడును. వివరములకు: షిప్పింగ్ ఏజన్సీలు, సీమర్ ఏజంట్లు, 392, మింట్ స్ట్రీటు, మద్రాసు-1. (ఫోన్: 3845, 3078)

కోర్టు నోటీసు

శుభోరాజశ్రీ విశాఖపట్నం సబుకోర్టులో ఎస్ సి 55/1955

వాది: కోట కామరాజుగారు.

ప్రతివాదులు: సిరిన అప్పారావు వగైరాలు

3 ప్రతివాది హెచ్. కె. చ్చాబియా సౌ॥ కర్నూలు 3వ ప్రతివాది: నాకా నోటీసు, మీ పేర 1, 2 ప్రతివాదులు 10-3-52 తేదీని వ్రాసిన ప్రోనోటు మీరు 23-3-53 తేదీని వాదికి ట్రాన్స్‌ఫర్ చేయగా ఆ నోటు బాకీ 1, 2 ప్రతివాదుల వల్ల గాని, మీవల్ల గాని వసూలు చేసుకొనుటకు డిక్రీ ఇప్పించమని రు. 1133-11-8 లు రాబట్టే నిమిత్తం వాది తెచ్చిన పై కేసులో దావా 14-10-55 తేదీకి వాయిదా గనుక ఆ నాడు మీకు గల ఆక్షేపణలు కోరువారికి తెలుపని యెడల మీ పయిని ఎక్స్‌పార్టి డిక్రీ పొందడమవును.

గణపతిరాజు చంద్రశేఖర రాజు,
వాది అడ్వొకేటు.

టెండరు నోటీసు

కృష్ణా జిల్లా దివి తాలూకా పెదసనగల్లు గ్రామ పంచాయతీలో ఈ కింది పనులు చేయుటకు సీలు వేసిన టెండర్లు ఈ దిగువ సంతకము చేసినవారిచే 12-10-55 తేదీ సా. 3 గంటల వరకు తీసుకొనబడును.

పని పేరు:

(1) పెదసనగల్లు గ్రామములో 4 రోడ్లకు మెటలు వేయుటకు.
ఎస్టిమేటు మొత్తం రు 6,800/- డిపాజిటు రు. 340/-

(2) పెదసనగల్లు గ్రామములో రేడియో బిల్డింగుకు మెంగుళూరు పెంకులతో కసారా వేయుటకు.
ఎస్టిమేటు మొత్తం రు. 1,550/- డిపాజిటు రు. 77-8-0

(3) పెదసనగల్లు గ్రామంలో బెంచి ట్రెంచ్ సెప్టిక్ టాంకు లెట్రిన్సు 3 కట్టుటకు.
ఎస్టిమేటు మొత్తం రు. 4,200/- డిపాజిటు రు. 210/-

ప్రెసిడెంటు,
పంచాయతీ ఆఫీసు, పెదసనగల్లు.

తూర్పు గోదావరి జిల్లాబోర్డువారి యాజమాన్యములో నున్న ఈ దిగువ సూచింపబడిన భోజన వసతులకు వానికి అనుబంధముగా నున్న విద్యార్థి భోజన వసతులకు కావలసిన భోజన పదార్థములు వగైరాలు 1-11-1955 వ తేది నుండి 31-3-1956 తేదీ వరకు సరఫరా చేయుటకు గాను సీలు వేసిన టెండరు వేర్వేరుగా 13-10-55 తేదీ సాయంకాలము 4 గంటలవరకు కాకినాడ తూర్పు గోదావరి జిల్లాబోర్డు ఆఫీసులో తీసుకొనబడును.

(1) పిఠాపురం, (2) కత్తిపూడి (3) భావకట్లపల్లి (4) సామర్లకోట (5) కిర్లంపూడి (5) దోసకాయలపల్లి.

టెండరు నిబంధనలు వివరములు గల నోటీసులు టెండరు ఫారములు జిల్లాబోర్డు ఆఫీసులోను ఆయా హైస్కూళ్ల ఇన్‌స్పెక్టర్ల వద్ద ఉచితముగా దొరకును.

(సం) జి. రామారావు,
స్పెషల్ ఆఫీసరుగారి తరఫున
తూర్పు గోదావరి జిల్లాబోర్డు ఆఫీసు,
కాకినాడ, 30-9-55.

షెడ్యూల్డు జాతుల సముద్ధరణ

అసెంబ్లీలో మంత్రి వివరణ

కర్నూలు, అక్టోబరు 4 — రాష్ట్రంలోని షెడ్యూల్డు జాతుల సముద్ధరణకు 51 లక్షల రూపాయలు ఖర్చు కాగల పథకాలను ఆంధ్ర ప్రభుత్వం రూపొందించిందని హరిజన సంక్షేమ శాఖామంత్రి శ్రీ గొట్టు లచ్చన్నగారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

యూనియన్ ప్రభుత్వం ఆమోదిస్తే ఆ పథకాలు ఈ ఏడాదిలో అమలు పరచబడుతాయని, ఆదివాసుల సముద్ధరణకు మలయప్పన్ కమిటి చేసిన 50 సిఫారసులను ప్రభుత్వం అమలు పరచిందని మంత్రి శ్రీ లచ్చన్నగారు నేడు అసెంబ్లీలో శ్రీ యస్. వేమయ్యగారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఆంధ్ర ప్రభుత్వం షెడ్యూల్డు జాతుల అభివృద్ధికి అమలు పరచిన సిఫారసులలో వ్యవసాయాభివృద్ధికి పశుసంతానాభివృద్ధికి, కుటీర పరిశ్రమల అభివృద్ధికి, మత్స్య పరిశ్రమాభివృద్ధికి, వైద్య సౌకర్యాలకు మలేరియా నివారణకు, రోడ్డు రవాణా సౌకర్యాల అభివృద్ధికి, సహకార సంఘాల అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి సంబంధించిన సిఫార్సులు కలవని మంత్రి పేర్కొన్నారు.

ఆధునిక వ్యవసాయ విధానంలో డిమాన్‌స్ట్రేషన్ మేస్త్రీలుగా షెడ్యూల్డు జాతుల ప్రజలకు శిక్షణ యివ్వబడుతున్నదని కూడా ఆయన అన్నారు.

ఎస్టేట్ల సర్వే

రాష్ట్రంలో ఎస్టేట్ల రద్దు చట్టంకింద ప్రభుత్వం స్వాధీనంచేసుకొన్న 17,991 చదరపు మైళ్ళ విస్తీర్ణంగల ఎస్టేట్లలో ఈ ఏడాదిలో మార్చి నెలాఖరునాటికి 5 402 చదరపు మైళ్ళలో సర్వే కార్యక్రమాలు పూర్తిచేయ్యబడినవని నేడు అసెంబ్లీలో రెవిన్యూమంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు తెలిపారు.

శ్రీ ఎం. రాజేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ ఏడాదిలో మార్చి నెలాఖరు నాటికి భూములసర్వే కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసినందుకు 8,71 837 రూపాయలు ఖర్చు అయినవని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎస్టేట్లలో ఇంకా సుమారు 12,588 చదరపు మైళ్ళ ప్రాంతంలో సర్వే కార్యక్రమాలను నిర్వహించవలసి వున్నదని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు తెలియ జేశారు.

కృష్ణా పశ్చిమ గోదావరిజిల్లాలలో మిల్లరకు నష్ట పరిహారం

కృష్ణా జిల్లాలోని రైస్ మిల్లర్లు అయిన ప్రొక్యూరింగ్ ఏజెంట్లకు 13 73 లక్షల రూపాయలను, పశ్చిమ గోదావరిజిల్లాలోని ప్రొక్యూరింగ్ ఏజెంట్లకు 4·1 లక్షల రూపాయలను నష్టపరిహారంగా యూనియన్ ప్రభుత్వం చెల్లించిందని ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు

1953-54 లో శిస్తుల రూపంలో 5 28 కోట్ల రూపాయల ఆదాయం రాగా 1954-55 లో 6 19 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినదని రెవిన్యూమంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు

'మంత్రివర్గాలపై విమర్శ తగదు'

కాంగ్రెస్ వారికి ఎ. ఐ. సి. సి. సూచన

హైదరాబాద్, అక్టోబర్ 3 — కాంగ్రెస్ కమిటీలు గాని, కాంగ్రెస్ వాదులు గాని ప్రభుత్వాలను బహిరంగంగా గాని, పత్రికలలోగాని విమర్శించరాదని ఎ. ఐ. సి. సి. సూచించినట్టు తెలుస్తున్నది.

మంత్రులు దైనందిన పరిపాలన కార్యకలాపాన్ని నిరాఘాటంగా కొనసాగించడానికి అవకాశ మివ్వాలని, బదిలీలు, ఉద్యోగాలు, ప్రమోషనులు, కంట్రాక్టులు మొన్నగు వాటిలో జోక్యం చేసుకోకూడదని ఈ సూచనలో కోరబడింది. స్థానిక న్యాయశాఖాధికారులపై ఫిర్యాదులు వున్నప్పటికీ, కోర్టు విచారణల విషయంలో జోక్యం చేసుకోరాదని, ఫిర్యాదులేవైనా వుంటే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునికి గాని, ముఖ్యమంత్రికి పంపాలి గాని, ఇతర విధాల విమర్శించరాదని తెలుపబడింది.

మంత్రివర్గాలకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు సాధ్యమైనంత హెచ్చుగా సామరస్యం కలుగడానికి ముఖ్యమంత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహకులతో తరచు మంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని తెలుపబడింది.

ఇల్లుకూలి ఇద్దరి దుర్మరణం

నేడు మొగల్‌పురాలో ఒక రెండంతస్తుల మేడ కూలి ఇంటి యజమాని, ఒక టాపీ పనివాడు మరణించారు. ఒకరికి గాయాలు తగిలాయి.

ఈ యిల్లు మరమ్మతులో వుందట. పోలీసులు ఈ వార్త విని హుటాహుటిగా అక్కడికి వెళ్ళి రాళ్ళ మట్టినుంచి మరణించిన వారిని వెలికి తీశారు.

ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల అక్కడికి వెళ్ళి మరణించిన వారిలో ఒకరి కుటుంబానికి 100 రూపాయలు, క్షతగాత్రునికి 50 రూపాయలు విరాళ మిచ్చారు.

ఒరిస్సా, అక్టోబరు 3 — బీహారు, అస్సాం, పశ్చిమబెంగాలీ రాష్ట్రాలలోని వరద బాధితులకు సహాయం చేయడానికై వస్తువులను పంపేవారికి మామూలు రేటులో సగం చార్జీ మాత్రమే వసూలు చేయడానికి రైల్వే శాఖ నిర్ణయించింది.

ఇటీవల వరంగల్లులో గణపతి నవరాత్రోత్సవాలు జరిగినప్పుడు స్థానిక శ్రీ జయరామ గానకళాశాల విద్యార్థినుల పాటకచ్చేరీ

గణపతి నవరాత్రోత్సవాలు

వరంగల్‌లో అతివైభవంగా

వరంగల్, సెప్టెంబర్ 30 — స్థానిక విశ్వేశ్వరాంధ్ర సంస్కృత కళాశాల విద్యార్థి యూనియన్ యాజమాన్యాన ఈ నెల 20 వ తేదీనుంచి 28 వ తేదీవరకు గణపతి నవరాత్రోత్సవాలు అతి వైభవంగా జరిగాయి నగర ప్రముఖులందరు దీనిలో పాల్గొన్నారు

ఈ నవరాత్రోత్సవంలో స్థానిక సంఘాలు భజనలు, పారాయణలు, యోగాసన ప్రదర్శనాలు భగవద్గీతోపన్యాసాలు జరుపబడ్డాయి.

వీటిలో శ్రీయుతులు ఎం. రామకోటేశ్వర రావు, భారతీయ స్వామీజీ, ఆమంచ వెంకటరావు, ఎం వి సుబ్బరాయశాస్త్రి మున్నగు ప్రముఖులు, శ్రీ ఎస్. వీరభద్రయ్యలాటి సంగీత విద్వాంసులు, శ్రీ మల్లయ్య, యోగాసన ప్రవీణ శ్రీ రామచంద్రరావుపంటివారు పాల్గొన్నారు.

ఈ సారి కూడా శ్రీ జయరామ సరస్వతీ గానకళాశాల విద్యార్థులు కడపటి రెండు రోజులలోను తమ గానంతో ఉత్సవాలకు వన్నె తెచ్చారు కుమారి కె శారదాదేవిగారి వయొలిన్, శ్రీమతి ఎం. ప్రసన్నాంబగారి గాత్రం గానప్రియులను హాయిగొల్పాయి.

తొమ్మిదవరోజున కుమారి ఎస్. సుమతీదేవి గాత్రం శ్రీ జయరామ సరస్వతీ గానకళాశాల ప్రిన్సిపాల్ కె జయరామ చౌదరిగారు స్వయంగా ఆమెకు పక్కవాద్యంగా వయొలిన్ వాయించారు

విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల విద్యార్థి సంఘ కార్యదర్శి శ్రీ ఉమాపతిశాస్త్రి ఉత్సవం హాహోత్సాహంతో పుష్పవాయి సమాప్తమైనది.

ఖమ్మంకు త్వరలో ప్రాంతీయ భాష తెలిసిన జడ్జి

హైదరాబాద్ ప్రధాన న్యాయమూర్తి హామీ

ఖమ్మంమెట్టు, సెప్టెంబరు 30 — హైదరాబాద్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ శ్రీపతిరావు పలనిట్కర్ గారి రాక సందర్భంలో ఖమ్మం పట్టణం బార్ అసోసియేషన్ వారు సన్మానపత్రం సమర్పించారు ఈ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి బార్ అసోసియేషన్ వారి వినతి ప్రకారం ప్రాంతీయభాష తెలిసిన జిల్లా న్యాయమూర్తిని త్వరలో పంపగలమని, అమ్ముఖ్తార్ల సందర్భంలో అవకతవకలను నివారింపగలమనియు నుడివారు.

తదుపరి ప్రధాన న్యాయమూర్తులు న్యాయవాదుల సంఘంవారు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. సమావేశం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కలవల రాజారాంగారి వందన సమర్పణతో ముగిసింది.

సాయంత్రము ప్రధాన న్యాయమూర్తి స్థానిక ఉన్నత బాలికా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాల బాలికలు, సన్మానపత్రం సమర్పించారు.

జిల్లాబోర్డు అభ్యర్థన

ఖమ్మం జిల్లాబోర్డు సభ్యులు జిల్లా కలెక్టరు అధ్యక్షతన సమావేశమై ఈ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఇనగాల, తిరునోమల, వేంసూరు, పాలేరు, మొత్తగూడెం మాటూరు ముషిఖండ కల్లూరు, పాలకొల్లు గ్రామములలో మంచినీటి బావులు త్రవ్వించుట, బూర్గంపాడు గ్రామంలో తారు రోడ్డు వేయుటకు, మరిగూడ, తిమ్మారావుపేట గ్రామములలో స్కూలుభవనములు కట్టుటకు, బాలుర విద్యాభివృద్ధికిగాను ఒక సినిమా ప్రొజెక్టరును కొనుటకు నూటికి 1/12 వంతు నిధిని లోకల్ డెవలప్‌మెంట్ పనులకు ధనమిచ్చుట-రాబోవు సంవత్సరమునకు జిల్లాబోర్డు బడ్జెట్ను తయారుచేయుటకు ఒక ఉపసంఘమును కూడా నియమించుటకు తీర్మానించారు డెవలప్‌మెంటు బోర్డువారు రేమిడిచర్ల గ్రామంలోని శ్రీ సిద్ధమల్లేశ్వర గ్రంథాలయ భవన నిర్మాణమునకు ఏడు వేల రూపాయలు మధుపల్లె గ్రంథాలయమునకు పదివేల రూపాయలు కొంట్షన్ చేసిన విషయం పాఠకులకు విదితమే.

మెటుపల్లిలో గణపతి ఉత్సవాలు

కరీంనగర్ జిల్లా మెటుపల్లిలో ఆ బా. చరఖా సంఘం ఆవరణలో గణపతి నవరాత్రి మహోత్సవం జరుపబడిన సందర్భంలో ప్రార్థనలు, పుర ప్రముఖుల ఉపన్యాసములు, నాటకములు బుర్రకథలు, కోలాటములు, నారీ పార్లమెంటు సమావేశములు జరుపబడ్డాయి.

గోవా సరిహద్దున ముళ్ళ తీగల కంచె ఏర్పాటు

అక్రమ వ్యాపారం అరికట్టడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయం

పూనా అక్టోబర్ 4 — నానాటికి పెరిగిపోతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం నిమిత్తం ఇండియా—గోవా సరిహద్దులో మూడు కీలక ప్రాంతాలలో ఇనుప ముళ్ళకంచె వెయ్యడానికి ఇండియా ప్రభుత్వం తలపెట్టినట్లు తెలుస్తున్నది.

క్రింది చోట్ల ఇనుప ముళ్ళకంచెలు వేయబడగలవని తెలుస్తున్నది:

సావంతవాడి సమీపాన గల టెరిఖోల్ ఉపనది కార్వార్ సమీపానగల మజాలి బెల్గాం సమీపంలోగల అన్మోడ్. మొత్తం 30 మైళ్ళకు కంచె వేయబడగలదని, ఇందుకు మొదట ఏడు లక్షల రూపాయలు వ్యయం కాగలదని తెలుస్తున్నది.

గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై ఇండియన్ వలంటీర్లు సాధారణంగా ఈ మార్గాల ద్వారానే వెళ్తుతారట.

గోవాలో యాత్రికుల రద్దీ లేకపోయేసరికి ఇండియా, గోవాల మధ్య అక్రమ వ్యాపారం చాలా పెరిగిపోయిందట.

వెండి బంగారాల సంగతి అలా వుండగా, విలాస వస్తువులు నెలకు దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువచేసేవి గోవానుండి ఇండియాకు దొంగతనంగా చేర వెయ్యబడుతున్నవి గోవాలో ఈ వస్తువులకు గిరాకీ బాగా తగ్గిపోయింది. ఇండియాలో నూటికి 55—60 రూపాయల వరకు లాభం లభిస్తున్నదట.

గోవా-ఇండియా సరిహద్దు 150 మైళ్ళలో ఎక్కువ భాగం దట్టమైన అడవుల మయమై వుండడంవల్ల అక్రమ రవాణాను అరికట్టడం దుర్లభమౌతున్నది. అయితే, అక్రమ వ్యాపారులు తమ సరుకుల రవాణాకు ఎక్కువగా ఈ మూడు కేంద్రాలను ఉపయోగించుకొంటున్నారని వీటిని ఇనుప ముళ్ళ తీగెల కంచెతో మూసివేయాలని ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది.

డామన్‌నుంచి వలస వచ్చినవారి అరెస్టు

వాపి, అక్టోబర్ 4 — కొలక్ అనే చిన్న నదిని నాటు పడవలలో దాటి ఇండియా సరిహద్దు వచ్చిన 39 మంది డామన్ నివాసులను ఇండియన్ పోలీసులు నేటి ఉదయం అరెస్టు చేశారు.

వలస వచ్చినవారిలో అత్యధికులు ముస్లిములు. డామన్‌లో బాధలు పడలేక ఇండియాలో నివసించడంకోసం వచ్చినట్లు వారు తెలియజేశారు.

బొంబాయి సమీపంలో అరేబియన్ సముద్రంలో ఆదివారంనాడు ఉత్తరంగా 80 బస్తాల రంపపుపొట్టుతో వెళ్తుతున్న ఒక నాటుపడవ మునిగిపోయింది.

గోవాపై విదేశీయుల ఆధిపత్యం

ఇండియా సహించదని సమితిలో శ్రీ కృష్ణమీనన్ వివరణ

న్యూయార్కు, అక్టోబర్ 4 — స్వతంత్ర భారతం తన భూభాగంలోని ఒక ప్రాంతంపై విదేశీ (పోర్చుగీసు) పాలనను సహించగలదనుకొనడం దుర్బుద్ధి అని నేడు మిత్ర రాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధివర్గం నాయకుడు శ్రీ వి. కె కృష్ణమీనన్ ప్రకటించారు.

ప్రపంచ వ్యవహారాలపై చేసిన ప్రసంగంలో శ్రీ మీనన్ గోవా సమస్య గురించి కొద్దిగా ప్రస్తావించారు గోవా సమస్యను ఈ ప్రపంచ సంస్థ చర్చకు తాను తేవడం లేదన్నారు. ఇండియా సహన సద్భావాలను ఈ సంస్థ సభ్యులు గ్రహించకపోతే అది అత్యంత శోచనీయం కాగలదని పేర్కొన్నారు.

"ఒక పార్టీ ఒక విధంగా వ్యవహరించ దలచిందనే ఉద్దేశంతో ఇతరులు తాము కొంత చెయ్యగలిగినప్పటికీ శ్రద్ధ తీసుకోనక పోవడం కూడా శోచనీయం.

"ఇండియావంటిస్వతంత్ర దేశం, బ్రిటన్‌తో ఒప్పందం చేసుకొన్న దేశం, తన భూభాగంలో ఒక ప్రాంతంపై విదేశీ పాలనను సహించగలదనుకొనడం దుర్బుద్ధి"అని కూడా శ్రీ కృష్ణమీనన్ తెలియజేశారు.

మధ్యభారత్‌లో మరొక గజదొంగ దారుణ చర్య: నలుగురి హత్య

గ్వాలియర్, అక్టోబర్ 4 — మరొక మధ్యభారత్ గజదొంగ లఖన్‌సింగ్ నిన్న మోరేనా జిల్లా బగాచిని పోలీసుస్టేషన్ కింద వున్న కియాదోమి అనే గ్రామంలో నలుగురిని హత్య చేశాడని, ఇద్దరికిని గాయపరచాడని ఇక్కడికి వార్తలు వచ్చాయి.

లఖన్‌సింగ్ హత్య చేయబడిన వారి ఇళ్ళను లూటీ కూడా చేశాడట.

దేశవాళీ పొగాకుపై పన్ను మినహాయింపు

సంవత్సరాంతానికి పునఃపరిశీలనకు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి వాగ్దానం

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 4—

దేశవాళీ పొగాకును మద్రాసు అమ్మకం పన్నులచట్టం, మద్రాసు పొగాకు (అమ్మకాలు, రిజిస్ట్రేషన్) చట్టం సవరణ బిల్లునుంచి మినహాయింపు చేయాలని ఆంధ్ర అసెంబ్లీ సెలెక్టు కమిటీవారు సిఫారసు చేశారు. "దేశవాళీ పొగాకు" పదనిర్వచనాన్ని కూడా "వర్జీనియా, అలాంటి యితర రకాలకు చెందని పొగాకు"గా మార్చాలని సిఫారసు చేశారు.

తాము సూచించిన విధంగా దేశవాళీ పొగాకును అమ్మకం పన్నునుంచి మినహాయింపు చేసినందువల్ల ప్రభుత్వానికి రాగల రెవిన్యూ లోటును భర్తీ చేయడానికిగాను దేశవాళీ రకం మినహా మిగిలిన రకాల పొగాకుపైన పన్నును ప్రతి రూపాయి (టర్నోవరు) మీద ఆరుపైసలు కాక ఏడున్నర పైసలు చొప్పున వసూలు చేయాలని కూడా సిఫారసు చేశారు.

కమ్మర్షియల్ పన్నులశాఖా మంత్రి శ్రీ డి సంజీవయ్యగారు నేటి ఉదయం ఈ సెలెక్టు కమిటీ రిపోర్టును అసెంబ్లీలో ప్రతిపాదించారు; రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రణాళికలు అమలుపరచడానికి కావలసిన పెట్టుబడులను సమకూర్చడానికి అనువుగా ప్రభుత్వాదాయాన్ని పెంచడానికి ఈ బిల్లు వుద్దేశించబడినదని వివరించారు. సెలెక్టు కమిటీ వారు సూచించిన పన్నుల రేట్ల వివరాలు యివి:

(1) సిగిరెట్లకు మూడుపైసలకు తగ్గకుండా పన్ను విధించబడిన తరువాత, చిల్లరగా వాడకందార్లకు సిగిరెట్లు మూడు పైసలకు మించకుండా అమ్ముతూవుండే సిగరెట్ల అమ్మకంపైన-టర్నోవరు మీద నూటికి 3 1/8 వంతులు.

(2) మూడు పైసలకు తక్కువగా కాక ఆరు పైసలకంటె తక్కువగా పన్ను విధించి, చిల్లరగా వాడకందార్లకు ఆరు పైసలకంటె ఎక్కువ ధరకు అమ్మ జూపని సిగరెట్లు అమ్మకం మీద - టర్నోవరుపై నూటికి పదివంతులు

(3) తొమ్మిది పైసలకు తక్కువగాకుండా పన్ను విధించబడి చిల్లరగా వాడకందార్లకు తొమ్మిది పైసలకంటె మించి అమ్మజూపని సిగరెట్ల అమ్మకంపై-టర్నోవరుకుపై నూటికి 20 వంతులు.

(4) పైన వివరించిన రకాలకు చెందని సిగరెట అమ్మకం పైన టర్నోవరుపై నూటికి 30 వంతులు.

(5) సిగార్లు, చెరూట్లపై టర్నోవరుకు దానికి రెండు అణాలకు తక్కువగా కాకుండా పన్ను విధించబడిన వాటి అమ్మకంపై-టర్నోవరుపై నూటికి 30 వంతులు.

(6) పైపు పొగాకు, లేదా సిగరెట్లు పొగాకు అమ్మకం జరిగినప్పుడు-టర్నోవరుపై నూటికి 30 వంతులు.

సిగార్లు, చేరూట్లు, బీడీలు, పొడుము నమిలే పొగాకు వగైరాల మొదటి అమ్మకాలపైన రూపాయికి ఆరు పైసల వరకు పన్ను విధించడానికి కూడా ఈ బిల్లులో సూచనలు జరిగినవి.

దానిపై చర్చలో శ్రీయుతులు పి వెంకటేశ్వర్లు, యం. నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్యగార్లు బీడీలు, సిగరెట్లు మీద పన్ను విధించరాదని కోరారు. శ్రీ యం. నాగేశ్వరరావుగారు ముడి పొగాకుపైన పన్ను విధించడంవల్ల పొగాకు రైతులకు కష్టం కలుగగలదని అన్నారు. ఈ పన్నును ఒక సంవత్సరం మాత్రమే అమలుజరిపి ఆ తరువాత పరిస్థితులను పరిశీలించి, పన్ను వసూలును విరమించాలని కోరారు. శ్రీ బి. వి. శివయ్యగారు ఈ అభిప్రాయాలను బలపరచారు. శ్రీ టి వి. రాఘవులుగారు విదేశ కంపెనీల నుంచి పొగాకు ఉత్పత్తిదార్లకు రక్షణ కలిగించాలని కోరారు. దేశవాళీ రకాలను పన్ను నుంచి మినహాయింపుచేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. మిస్టర్ మహబూబ్ అలీ ఖాన్‌గారి తరువాత ప్రతిపక్షనాయకుడు శ్రీ సుందరయ్యగారు ప్రసంగిస్తూ, పొగాకుపైన ఎక్సయిజు సుంకంకింద కేంద్రం దేశంలో 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నదని, అందులో హెచ్చుభాగం ఆంధ్రనుంచి వస్తున్నా, రాష్ట్రానికిఅందులోరావలసినంతమొత్తంరావడం లేదని చెప్పారు. అందుకు ప్రయత్నించకుండా కొత్త పన్నుల ప్రతిపాదనలను సమర్థించమని సభ్యులనుకోరి ప్రయోజనం లేదని చెప్పారు. పొగాకు అమ్మకానికి విదేశ మార్కెట్లపైన ఆధారపడి ప్రయోజనం లేదని, రాష్ట్రంలోనే తగిన మార్కెటింగ్ సౌకర్యాలు కలిగించాలని కోరారు. ప్రతి ఎకరాలోను పండించే పొగాకుమీద 23,000 రూపాయల వరకు పన్ను విధించడమనేది గర్వకారణమైనప్పటికీ, అలా పంట పండించే రైతు పొందుతున్న ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు చర్చకు సమాధానం చెబుతూ ఇంగ్లండులో ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే పొగాకు మీద విధించే పన్నుతో పోల్చి చూచినప్పుడు ఆంధ్రలో ఎకరాకు విధిస్తున్న పన్ను చాలా తక్కువగా వుంటున్నదనే చెప్పవచ్చునని అన్నారు.

ఎక్సైజు సుంకాలలో కేంద్రంనుంచి తగినంత వాటాను రాబట్టం లేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆంధ్రనుంచి ఆదాయం పన్ను చాలా తక్కువగా వసూలు జరుగుతున్నప్పటికీ 307 లక్షల రూపాయల వరకు కేంద్రంనుంచి పొందుతున్నామనే విషయం విస్మరించరాదని చెప్పారు.

పొగాకుపై పన్నును విధించే ఈ చట్టాన్ని ఒక సంవత్సరంపాటు అమలుజరిపిన తరువాత పొగాకు ఉత్పత్తిదారులకు కలిగే కష్టనష్టాలను పరిశీలింపజేసి, అవసరమైన మార్పులను ప్రభుత్వం చేయగలదని కూడా ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు.

చివరకు బిల్లును సభవారు ఆమోదించిన తరువాత తేదీ నిర్ణయం లేకుండా ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడినవి.

ఏకోపాధ్యాయ పాఠశాలలు

1954-55 లో రాష్ట్రంలో 1045 స్కూల్సు ప్రారంభం

కర్నూలు, అక్టోబర్ 4 — 1954-55 వ సంవత్సరంలో రాష్ట్రంలోని 11 జిల్లాలలోను మొత్తం 1 045 ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించబడినవని ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ పి సుందరయ్యగారు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ పాఠశాలలు ఇండియా ప్రభుత్వం పథకం కింద స్థాపించబడినవని, అవి జిల్లా బోర్డుల మేనేజిమెంటు కింద కలవని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ దిగువ పేర్కొన్న విధంగా ఆయా జిల్లాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించబడినవని ఆయన చెప్పారు.

కడప-70 అనంతపురం-68, తూర్పు గోదావరి-82, గుంటూరు-12 శ్రీకాకుళం-281 కర్నూలు-19, విశాఖపట్నం-163 నెల్లూరు-70, పశ్చిమ గోదావరి-5 కృష్ణా-59, చిత్తూరు-216.

ఒరిస్సా అసెంబ్లీలో ఆర్థికమంత్రి రాధానాథ్‌రథ్ సోమవారంనాడు సప్లిమెంటరీ బడ్జెట్టును ప్రతిపాదించారు. వరద బాధితులకు సహాయం చేయడానికై 5 46,63,000 రూపాయలు కేటాయించబడినవి.

ఎస్టేటు గ్రామాల ఉద్యోగుల జీతాల

పెంచడంలో జరిగిన ఆలస్యానికి కారణం

కర్నూలు, అక్టోబర్ 4 — ప్రభుత్వం స్వాధీనపరచుకున్న జమీందారీ గ్రామాలోని గ్రామాధికారులకు రైత్వారీ గ్రామాలతో సమంగా జీతాలను నిర్ణయించే యత్నమై ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్నది నేడు అసెంబ్లీలో రెవిన్యూమంత్రి శ్రీ కళ్లు చంద్రమౌళిగారు అన్నారు.

ఈ నిర్ణయానికి రావడానికి ఇంత విలంబమెందుకని ప్రశ్నించగా, ఎస్టేట్లలో చాలా చిన్న గ్రామాలు వున్నవని, వీటిని అన్నింటి నూతన పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరించడానికి ఇంతకాలం పట్టిందని రెవిన్యూ మంత్రి అన్నారు.

1948 లోనే ఎస్టేట్లు రద్దుచేయబడినా, గ్రామాల అధికారులకు ఇంతవరకు జీతాలెందుచేత ముట్టచెప్పబడ లేదని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ సుందరయ్య అడిగారు.

రైత్వారీ సెటిల్‌మెంట్ జరిగిన ప్రాంతాలలో గ్రామోద్యోగుల జీతాలు కూడా స్థిరీకరించబడినవని రైత్వారీ సెటిల్‌మెంట్ జరగని గ్రామాలలో ఇంకా గ్రామోద్యోగుల జీతాలు పునర్నిర్ణయించబడలేదని కూడా మంత్రి అన్నారు.

ఎప్పుడు ప్రభుత్వం ఎస్టేట్లను స్వాధీనపరచుకున్నదో అప్పటినుంచి గ్రామోద్యోగులకు రావలసిన అదనపు జీతం ఇప్పించడానికి కాదా అని మరొక కమ్యూనిస్టు సభ్యుడు అడగగా అది సాధ్యంకాదని రెవిన్యూమంత్రి అన్నారు.

రసాయనిక ఎరువుల సప్లయి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వివరణ

కర్నూలు, అక్టోబర్ 4 — ఈ ఏడాది ఆంధ్రరాష్ట్రానికి కేటాయించబడిన 76 టన్నుల రసాయనిక ఎరువులలో గత ఆగస్టు 31 వ తేదీనాటికి 29,746 టన్నులు దిగుమతి అయినవని ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ బి శంకరయ్య గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు.

మిగతా ఎరువులను కూడా సప్లై చేయడానికి ఇండియా ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటున్నదని, విదేశాలనుంచి కూడా రసాయనిక ఎరువుల దిగుమతి చేసుకోడానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యబడినవని, రాష్ట్రానికి మొత్తం 19, టన్నుల అమోనియం సల్ఫేట్‌ను [illegible] రేవుకు, రెండవది [illegible] ఏర్పాట్లు జరుపబడుచున్నవి [illegible] నౌకలు ఇప్పటికే చేరివుండవచ్చునని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పారు.

రవాణా సౌకర్యాలు బాగా లేకపోవడం రసాయనిక ఎరువులు సప్లయి చేయడం ఆలస్యానికి కారణమని, ఈ విషయం గురించి తాను ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇండియా ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించానని, రవాణా సౌకర్యాలను కల్పించడానికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏవో ఇబ్బందులు వుంటూనే వున్నవని ఇండియా ప్రభుత్వ ప్రతినిధులు తనకు తెలియజేశారని ముఖ్యమంత్రి చెప్పారు.

ద్వితీయ ప్రణాళికక్రింద కాజీపేట నెల్లూరు రైలుమార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించబడిందని, ఈ రైలుమార్గం నిర్మింపబడితే రవాణాసౌకర్యాలు బాగా ఏర్పడగలవని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ప్రకటించారు.

డచ్ వ్యవసాయమంత్రి ఇండియా సందర్శన

హేగ్, అక్టోబర్ 4 — నెదర్లాండ్స్ వ్యవసాయ మంత్రి మిస్టర్ ఎస్. ఎల్. మాన్‌షోల్ట్ ప్రెసిడెంట్ నెహ్రూ ఆహ్వానంపై వచ్చే ఫిబ్రవరిలో ఇండియాను దర్శించనున్నారని తెలుస్తున్నది.



వరద బాధితులకు గృహ వసతి

ప్రభుత్వ గ్రాంటుకు రాజమండ్రి కౌన్సిల్ అభ్యర్థన

రాజమండ్రి, సెప్టెంబర్ 30—రాజమండ్రి పురపాలక సంఘ అత్యవసర సమావేశం, సాధారణ సమావేశం కూడా నిన్న సాయంకాలం పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావుగారి అధ్యక్షతను జరిగాయి.

సమావేశాలలో క్రింది తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

వరద బాధితుల సహాయార్థం 114 గృహాలను నిర్మించేందుకు గాను ప్రభుత్వాన్ని 3,19,200 రూపాయలను గ్రాంటు యివ్వవలసిందిగా కోరారు. ఇందులో మునిసిపాలిటీ నిధినుంచి 79,800 రూపాయలను ఈ పథకం కోసం ఖర్చు చేయటానికి నిర్ణయించారు.

చిన్న జీతగాళ్ళకోసం 93 గృహాలను నిర్మించేందుకు గాను ప్రభుత్వాన్ని 2,64,000 రూపాయలను గ్రాంటు యివ్వవలసిందిగా కోరుతూ యిందులో 65,100 రూపాయలను మునిసిపల్ నిధినుంచి ఖర్చు చేయటానికి నిర్ణయించారు.

నివేదితా కిషోర్ విహార్‌కు అయిదు వందల రూపాయలు ఆదర్శ మహిళా హిందీ విద్యాలయానికి 250 రూపాయలు విరాళం యివ్వటానికి నిర్ణయించబడింది. నూట పదహారు రూపాయలు రెడ్‌క్రాస్ సొసైటీ రాజమండ్రి శాఖవారికి ఇవ్వటానికి కూడా నిర్ణయించబడింది.

చీఫ్ ఇంజనీర్‌ను పట్టణ పారిశుధ్యంకోసం పూర్తి డ్రైనేజి స్కీముకు సంబంధించిన ప్లానులను గురించీ ఎస్టిమేట్లను గురించీ పరిశీలించమని కోరుతూ తీర్మానించారు.

అల్కాటు గార్డెన్స్‌లో హరిజనుల గృహవసతులకోసం 28,270 గజాల స్థలమును స్వాధీనం చేసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది.

కర్నూలుజిల్లా సోషలిస్టుపార్టీ ఏర్పాటు

నంద్యాల, అక్టోబర్ 3—కర్నూలుజిల్లా ప్రజా సోషలిస్టుపార్టీ ప్రత్యేక సమావేశం నిన్నరాత్రి శాసన సభ్యులు కె. వి. యస్. పద్మనాభరాజుగారి అధ్యక్షతను జరిగింది.

సమావేశానికి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 60 మంది వచ్చారు. వచ్చిన వారిలో శ్రీయుతులు యస్. వి. సుబ్బారెడ్డి, శ్రీ ధర శేషశర్మగారు కూడా వున్నారు.

డాక్టర్ లోహియా ప్రభుత్వంపై జాతీయ కార్యవర్గం తీసుకున్న చర్యను ఖండిస్తూ తీర్మానం చేశారు.

ఇటి వైఖరి డెమోక్రాటిక్ సోషలిజం స్థాపనకు సహాయపడదని తీర్మానంలో (?)

మద్రాసులో జరిగిన దక్షిణ భారత నాయకుల సోషలిస్టు మహాసభలో ఆమోదించబడ్డ తీర్మానాన్ని బలపరుస్తూ, కేంద్ర సంఘంనుంచి చీలిపోయి జిల్లా సోషలిస్టు పార్టీగా మారుస్తూ శ్రీ వై. శ్రీధర శేషశర్మగారు ప్రతిపాదించిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

జిల్లా కమిటీకి శ్రీ వై. లక్ష్మణ్ శర్మ కన్వీనర్‌గా నియమింపబడ్డారు.

తాడేపల్లిగూడెంలో పేదలకు అన్నదానం

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 1—వసతిహిత సమితివారు గణపతి నవరాత్రములు జరిపి, చిన్న బాలబాలికలు సేకరించిన 30 బస్తాల బియ్యం, యితర సామగ్రితో హరిజన బాలబాలికలకు, బీదపిల్లలకు పుదయం మొదలు సాయంత్రంవరకు అన్న సంతర్పణ జరిపారు. నవరాత్రములలో శ్రీ వి సుందరలాల్ (మేజిస్ట్రేటు) గారి సుందరకాండ పఠనం, డి. వెంకటరమణగారి సంగీత కచ్చేరీ, బాలబాలికలచే నాటకములు ప్రదర్శించబడినవి.

విశ్వబ్రాహ్మణ వృత్తుల పునరుద్ధరణ

ప్రభుత్వ సహాయానికి కర్నూలుసభ అభ్యర్థన

కర్నూలు, అక్టోబర్ 7—విశ్వబ్రాహ్మణ మహాసభ, ప్రథమ వార్షికోత్సవం స్థానిక ఉస్మానియా కళాశాలలో ఇటీవల కర్నూలు జిల్లా వెనుకబడిన జాతుల సమాఖ్యకు (?) శ్రీ ఎస్. శంకరయ్యగారి అధ్యక్షతన జరుపబడినది.

ఆంధ్ర శాసన సభ్యుడు, ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘాధ్యక్షుడు శ్రీ అనగాని భగవంతరావు, శ్రీ ఎస్. వీరాచారిగారు ఉపన్యసించారు.

ఈ మహాసభకు పలుపూర విశ్వబ్రాహ్మణ సంఘీయులు, పురప్రముఖులు వచ్చారు. తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధిగా శ్రీ బి. నారాయణమూర్తిగారు, రాజమండ్రి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున శ్రీ పొన్నాడి అప్పలాచార్యులుగారు, విజయనగరం నుండి లంకపల్లి దక్షిణామూర్తిగారు, పాతపట్నం నుండి శ్రీ సి. శరభలింగేశ్వరరావుగారు సభకు వచ్చిన వారిలో వున్నారు.

సభాధ్యక్షులు శ్రీ శంకరయ్యగారు మాట్లాడుతూ, వృత్తులనుబట్టి కులాలు యేర్పడ్డాయనీ ప్రత్యేకించి చేతిపనులలో కళా ఖండాలను సృష్టించి దేశానికి, జాతికీ పేరు ప్రతిష్ఠలు తెచ్చిన విశ్వబ్రాహ్మణ సంఘీయులు కూడ వెనుకబడిన జాతుల వారిలో వారేననీ ఈ సంఘీయుల శ్రేయస్సుకై తాము సర్వదా కృషి చేయగలమనీ అన్నారు.

తర్వాత, శ్రీ అనగాని భగవంతరావుగారు మాట్లాడుతూ ఏ వర్గానికైనా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వుండాలనీ, ప్రజాస్వామ్యంలోనే వెనుకబడిన జాతులు పురోభివృద్ధి పొందడానికి అవకాశం వుందన్నారు.

పిమ్మట, ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘ కార్యదర్శి శ్రీ ఎస్. వీరాచారిగారు విశ్వబ్రాహ్మణులలో పాతుకుపోయిన శాఖా భేదములను విశదంగా విమర్శిస్తూ, యికనైనా ఈ సంఘీయులు శాఖా భేదములను విడనాడి, విశ్వబ్రాహ్మణులంతా ఒకే సంఘంగా సంఘటితం కావలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అప్పుడే ఈ జాతి ఆర్థిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో ముందుకు పురోగమించుటకు, వెనుకబడిన తనాన్ని పోగొట్టుకుని అగ్రజాతి వారితో సమస్థాయికి చేరుకొనుటకు అవకాశం వుంటుందన్నారు. విశ్వబ్రాహ్మణుల ఆర్థిక దుస్థితులను వివరిస్తూ, ప్రభుత్వంపై ఆందోళన చేసి తగు సహాయం పొందవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. ఇతర అగ్రజాతులలో, కులవృత్తితో పరిశ్రమగావిగాని, కులాలను రెచ్చగొట్టాలని గాని, ఈ సంఘీయుల ఆశయం గాదనీ. ఆర్థికంగాను, తదితర విధాలుగా వారి స్థాయికి చేరుకోవడానికే సంఘీయులంతా యత్నం కావలసి వున్నదని అన్నారు. విశ్వబ్రాహ్మణులు వెనుకబడిన జాతుల వారి కోసం ఏర్పడిన వారేననీ, అందుకుగాను ప్రభుత్వం నుండి తగు ఆర్థిక సహాయం పొందగలమని అన్నారు. ప్రజాస్వామ్యంలోనే చేతి పరిశ్రమలు అభివృద్ధి కాగలవని చెపుతూ ఆంధ్ర దేశంలో ప్రతి పట్టణంలోనూ ఒక కార్మాగారం స్థాపించి, ఈ సంఘీయులకు ఎక్కువ ప్రాతినిధ్య మొసంగి చేతి వృత్తుల వారికి రక్షణ కల్పించవలసిన ఆవశ్యకతను తెలియజేశారు.

తదుపరి మహాసభ కార్యదర్శి శ్రీ వై. డి. ప్రసాదరావుగారు సాంవత్సరిక నివేదికను సభవారికి చదివి వినిపించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శుభ సందేశములను చదివి వినిపించారు. సందేశములు పంపిన వారిలో ప్రఖ్యాత శిల్పి నిర్మాతలు, దర్శకులు, శ్రీ కడారు నాగభూషణంగారు, గుడివాడ కాలేజీ లెక్చరరు శ్రీ యర్రోజు మాధవాచార్యులు, శ్రీ కె. వి. సుబ్బారావు (శ్రీ శంభాన వన్నేశ్వరరావు, శ్రీ కె. ఓంకారం, పి. మార్కండేయులు, శ్రీ కె. వి. రత్నం (రత్నం పౌంటెన్ పెన్ వర్క్సు)గారు కలరు.

సర్వసభ్య సమావేశంలో క్రింది తీర్మానాలు ఆమోదించబడినవి:

రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరినీ శాఖాభేదము లేకుండా, ఒకే రాష్ట్ర సంఘపు ఆధ్వర్యాన సంఘటితపరచుటకు నిర్ణయించారు.

ఈ సంఘీయుల విద్యార్థులకు ఒక వసతి గృహం కర్నూలులో స్థాపించుటకు అంగీకరించారు.

సంఘీయుల పంచవృత్తులను పునరుద్ధరించుటకు తగిన కర్మాగార వసతులను కల్పించమని ప్రభుత్వంవారిని కోరారు.

ఈ సంఘీయుల పేదలకు ఉచిత గృహ నిర్మాణములకై స్థలముల నిప్పించవలసినదిగా ప్రభుత్వమును అభ్యర్థించారు.

వెనుకబడిన జాతుల కమీషన్ రిపోర్టును వెంటనే ప్రకటించమని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఈ మహాసభకు ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘమునకు అనుబంధింపచేయుటకు సమ్మతించారు.

తదుపరి మహాసభకు ఒక నిబంధనావళి సభవారిచే రూపొందించబడినది.

నూతన సంవత్సరమునకు క్రింది కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొనబడినది:

శ్రీ కె. రంగయాచారి (మునిసిపల్ కౌన్సిలర్) అధ్యక్షులు. శ్రీ ఎస్. వీరాచారి బి. ఏ. (గుంటూరు), శ్రీ యర్రోజు మాధవాచార్య, ఎం. ఏ. (గుడివాడ). శ్రీ ఎం. వీరయాచార్యులుగార్లు ఉపాధ్యక్షులు. శ్రీ వై. డి. ప్రసాదరావు గారు కార్యదర్శి. శ్రీ ఆచార్య అమర, శ్రీ ఎస్. సుబ్రహ్మణ్యం ఆచారి సహాయ కార్యదర్శులు. డాక్టర్ ఎ. ఎం. కె. ఆచారిగారు కోశాధికారి, మరి 8 మంది సభ్యులు.



భీమవరం తాలూకా కాంగ్రెసు కార్యాలయంలో డక్టర్ పట్టాభి సీతారామయ్యగారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ అల్లూరి సూర్యనారాయణ మూర్తిగారు

తెలుగునాడు

గూడూరు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీ త్రివిక్రమ రామానంద భారతీస్వాములవారు వెంకటగిరి, నాయుడుపేట, నెల్లూరు పట్టణాలలో హిందూ మతం గురించి ఉపన్యాసాలు చేస్తూ గూడూరు పట్టణానికి వచ్చారు. అయిదు రోజులుగా హిందూ మతం భక్తి, గీతా సందేశం పురుషార్థాలు, ధర్మరక్షణ గూర్చి ఉపన్యసించారు. శ్రీ వారు మద్రాసుకు వెళ్ళి అక్కడ నుంచి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుటకు కుర్తాళంకు వెళ్ళారు.

చీమకుర్తి స్థానిక చేనేత పనివారల సహకార పుత్పత్తి విక్రయసంఘ సర్వసభ్య సమావేశం 28 వ తేదీని శ్రీ గోలి లక్ష్మయ్యగారి అధ్యక్షతను జరిగింది. 1955-56 సంవత్సరానికి దిగువ పేర్కొన్న పాలకవర్గ సభ్యులు ఎన్నుకోబడ్డారు. శ్రీ గోలి లక్ష్మయ్యగారు ప్రెసిడెంటు శ్రీ కడవ వెంకటసుబ్బయ్యగారు వైస్ ప్రెసిడెంటు, శ్రీ సోమా వెంకయ్య, శ్రీ నారాయణ వెంకటస్వామి, శ్రీ పర్వతము రంగయ్య పొరాల వెంకటేశ్వర్లు, శ్రీ చింతగింజల కృష్ణయ్య శ్రీ పోతూరి తిరువెంగళము శ్రీ చావలి తిన్న రంగయ్యగార్లు డైరెక్టర్లు. సమావేశానికి వచ్చిన బాపట్ల సహకార చేనేత సంఘముల సబ్‌రిజిస్ట్రారు శ్రీ యన్. నరసింహారావునాయుడు, స్పెషల్ సీనియర్ యిన్‌స్పెక్టర్ శ్రీ రంగనాథగారలు సభికులను సంబోధించారు. అధ్యక్షుని వందన సమర్పణతో సభ ముగిసింది.

నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా రాజకీయబాధితులు సెప్టెంబరు 25 వ తేదీని శ్రీ అక్కూరి అమ్మిరాజుగారి అధ్యక్షతను నిడదవోలులోని గౌరీశంకర సత్రలో సమావేశమైనారు. శ్రీ పోడూరి రామచంద్రరావుగారిని ఈ కమిటీకి సలహాదారుగా సహాయపడవలసినదని కోరుతూ తీర్మానించారు. రాజకీయ బాధితులకు ఈ తాలూకాలోని జమీందారీ భూములను సర్వే చేయించి యిప్పించవలసినదిగా అధికారులను కోరడమైనది.

ఇచ్ఛాపురం ఇచ్చట బ్లాకు డెవలప్‌మెంట్ స్కీము క్రింద ఏర్పాటుచెయ్యబడిన కుట్టుపని శిక్షణ కేంద్రం నానాటికి అభివృద్ధి చెందుతున్నది. ఆల్ సెంటు వుమన్ వెల్‌ఫేర్ ఆఫీసర్ చే సెప్టెంబర్ 18 వ తేదీని ఈ కేంద్రం ప్రారంభించబడింది కుమారి దేవిగారు మద్రాసు నుంచివచ్చిన ఉపాధ్యాయిని వేపవరస్వతిగారిని సభ్యులకు పరిచయంచేశారు (?) సుమారు 50 మంది స్త్రీలు హాజరైనారు. అనసూయాదేవిగారు ఈ కేంద్రానికి వచ్చి కుట్టుపని నేర్చుకొని, ఈ స్కీముద్వారా ప్రభుత్వం సమకూర్చిన సదుపాయాలను సద్వినియోగం చేసుకొనాలని సూచించారు. అల్పాహార విందు అనంతరం గాన, నృత్య ప్రదర్శనలు జరిగినవి. ఈ వూరికి 20 మైళ్ళ దూరంలోవున్న గొనగపుటుగ గ్రామంలో కుమారి సరోజిని దేవిగారు సెప్టెంబరు 26 వ తేదీని మహిళా మండలి స్థాపించారు.

తెనాలి స్థానిక సంస్కృత కళాశాల కార్యవర్గం ఆధ్వర్యాన శ్రీ కొండముది శ్రీరాములు (అడ్వొకేటు)గారి అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో సంస్కృత భాషా ప్రాశస్త్యం గూర్చి సంస్కృత విశ్వపరిషత్కార్యదర్శి, భారతీయ విద్యాభవనం ప్రిన్సిపాల్ ఆచార్య టి. ఎ. వెంకటేశ్వర దీక్షితులుగారు పుపన్యసించారు. ప్రథమంలో శ్రీ వాజపేయాజుల వెంకటేశ్వరశాస్త్రిగారు సంస్కృత కళాశాల తరపున ఆయనకు సన్మానపత్రం సమర్పించారు. శ్రీ కోమూరి వాసుదేవశాస్త్రిగారు విశ్వపరిషత్ గౌరవ అధ్యాపకుల పర్యటన ఉద్దేశ్యం గూర్చి చెప్పారు. సభలో సంస్కృత విశ్వపరిషత్తుకు తెనాలిలో కేంద్రం స్థాపించబడింది. దానికి శ్రీ కొండముది శ్రీరాములుగారు అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల వెంకటేశ్వరశాస్త్రిగారు కార్యదర్శి శ్రీ టి. ఎ. వి. దీక్షితులుగారు. శ్రీ వాసుదేవశాస్త్రిగార్లు తెనాలి తాలూకా హైస్కూలులో పుపన్యసిస్తూ, నవంబర్ 11, 12 తేదీలలో తిరుపతిలో జరుగనున్న విశ్వపరిషత్ సభలకు ప్రతినిధులుగా పాల్గొని సభలను జయప్రదం గావించవలసిందిగా గోరారు.

వేంపల్లె గత నెల 30 వ తేదీ సాయంత్రం ఈ గ్రామంలో హరిజన దినోత్సవం జమ్ములమడుగు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఎం. కూర్మయ్యగారి ఆధిపత్యాన జరుపబడింది. శ్రీ ఎస్. రామాచార్యులుగారు వెల్‌ఫేర్ ఆఫీసర్ హరిజనులకు ప్రభుత్వం చేసిన సౌకర్యాలను తెలియజేశారు. శ్రీ జి. ఆర్. నాయుడు, శ్రీ వి. సీతారామశాస్త్రి, శ్రీ వి. స్వామిదాసు, శ్రీ గోవిందరాజులు నాయుడు గార్లు ఉపన్యసించారు.

"మాజీ గీతపనివారికి జీవనోపాధి కల్పించాలి"

గుంటూరు, అక్టోబర్ 3—ఆంధ్రరాష్ట్ర గీతపనివారల సంఘ కార్యదర్శి శ్రీ పడదెంగుంట వెంకటేశ్వర్లుగారు ఇలా వ్రాస్తున్నారు:

"ఇటీవల ఆంధ్రరాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు రాజమండ్రిలో మాట్లాడుతూ మద్య నిషేధం కేవలం శాసనం చేసినంతమాత్రాన అమలు జరుగదని, దానికి చక్కగా అమలు జరుపుటలో మాజీ గీతపనివారంతా తోడ్పడాలని, గీతపనివారలలో కొంతమంది కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గుచున్నారని, వారిని కాంగ్రెస్ లోకి తీసుకొని రావాలని, వారికి బంజరు భూమి లిచ్చి యితర వృత్తులు కల్పించి, వారిలోని నిరుద్యోగ నివారణకు నాను కూడా చేతనైనంత సహాయం చేస్తానని అన్నారు.

"కేవలం శాసనం చేసినంత మాత్రాననే మద్య నిషేధం జరుగదనే విషయాన్ని శ్రీ రాజుగారు గుర్తించినందులకు సంతోషం. బంజరు భూములు మంజూరుచేసి, నీరా పథకాలను అమలు జరిపి శ్రీ వెంకటయ్యగారి స్కీము ప్రకారం పామనుండి చక్కెర ఉత్పత్తికి పూనుకోవడం ద్వారా, నిరుద్యోగాన్ని పారద్రోలినప్పుడు మాజీ గీత పనివారెవరూ యితర పార్టీలతో సహకరించరు.

"ఈ సందర్భంలో శ్రీ రాజుగారు ఒక విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం శాసనం వలన తరతరాలుగా వారికి జీవనోపాధిని కల్పిస్తున్న వృత్తులు కోల్పోయి బ్రతుకు తెరువు అగపడక పడుతున్నవారు సులభంగా దుర్బోధలకు లొంగిపోవడం సహజం. వారికి ప్రభుత్వం వృత్తులు కల్పించడం ద్వారా వారి విశ్వాసాన్ని చూరగొంటే ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీని అభిమానిస్తున్న కొద్దిమంది మాజీ గీత పనివారు కాంగ్రెసునే బలపర్చగలరు."

ఒళ్ళు కాలిన స్త్రీ మృతి

ఒంగోలు, సెప్టెంబరు 30—పొన్నలూరు గ్రామస్థులు ఆరిపాటి కోటమ్మ (55) గారు మంటలవల్ల శరీరం కాలి సి. యమ్. హాస్పటల్‌లో చేర్చబడింది. ఆమె మరణించింది. కోటమ్మ కిరోసిన్ డబ్బా మూతమీద నిప్పు పెట్టి, మూత తీస్తుండగా మూత అకస్మాత్తుగా ఎగిరిపోయి. నిప్పు కిరోసిన్‌కు అంటుకొని మంటలు రేగినవని, కోటమ్మ దగ్గర వున్న అయిదేళ్ళ యీడుగల మనుమడు అరుస్తూ ఆమెను కౌగలించుకొని కేకలు పెట్టాడని సమీపంలో వున్న ఆమె మనుమరాలికి గూడ మంటలవల్ల శరీరం కాలిపోయిందని చెప్పబడుతున్నది.

వెంటనే కోటమ్మను, మనుమడిని, మనుమరాలిని ఒంగోలు సి. యమ్. హాస్పిటల్‌లో చేర్చారు.

"చేతి పరిశ్రమలకు ప్రజాదరణ కావాలి"

చీరాలసభలో విజ్ఞప్తి

చీరాల, అక్టోబర్ 1—అఖిలభారత చేతి పరిశ్రమల సప్తాహం సందర్భంలో చీరాలలో గడియార స్తంభం వద్ద గత 27 వ తేదీ సాయంకాలం బహిరంగసభ జరిగినది.

దూర ప్రాచ్య దేశములలో చేనేత వస్త్రముల మార్కెటింగ్ ఆఫీసర్‌గా పర్యటన చేసి వచ్చిన శ్రీ గంజి పున్నయ్యగారు ప్రసంగిస్తూ మలయా, బర్మా, ఇండొనేషియా, సయాం, దేశములలో చేనేత, చేతి వృత్తులు ఎలా అభివృద్ధి పొందుతున్నవీ, భారత చేనేత వస్త్రముల పెడుదలకు అవకాశం ఎట్లున్నదీ తెలియజేసినారు.

సభకు శ్రీ అక్కల కోటయ్యగారు అధ్యక్షత వహించారు. చేతి పరిశ్రమను గూర్చి శ్రీ కోటయ్యగారు ఇలాచెప్పారు:

"మనకు మన ప్రాచీనులు అమూల్యమైన కళా సంపదను యిచ్చారు అజంతా ఎల్లోరా, తాజ్ మహల్, మొదలైన శిల్పాలు, రసవెల్లాలు, ఢక్కా మస్లిను జిలుగుపనులు, బందరు కలంకారి వస్త్రాలు యుగయుగాలకు మన గొప్ప దనాన్ని చాటగలవు. అయితే పూర్వపు గొప్పను చెప్పుకొని మురిసిపోతే ప్రయోజనం లేదు. ప్రాచీనుల కీర్తికి వన్నె పెట్టేవిధంగా, మన చేతిపరిశ్రమల విన్నాణమును తిరిగి మనము ప్రపంచానికి చాటాలి. చేతిపరిశ్రమల సప్తాహం, కుటీర పారిశ్రామికులకు ఒక క్రొత్త వెలుగును చూపించగలదని ఆశిస్తున్నాను. ప్రజలంతా చేతితో తయారైన వస్తువులను కొని అభిమానించాలి."

శ్రీ గంజి పున్నయ్యగారు ఇలా చెప్పారు:

"గత యుద్ధంలో మన చేనేత వస్త్రములకు వున్న మార్కెట్లు, దూరప్రాచ్యములలో చాలావరకు దెబ్బ తినిపోయినది. దీనికి కారణము యుద్ధకాలంలో అప్పటి ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం పెట్టడమే. అప్పటి పరిస్థితులలో అలా పెట్టక తప్పలేదు. మన వస్త్రాలు లభించని సమయంలో ఆ దేశాల వాళ్ళంతా జపాన్ నుంచి, యితర దేశాలనుంచి వచ్చే మిల్లు వస్త్రములకు అలవాటు పడ్డారు అనేక అవస్థల్లో ఆ దేశాలను ఆక్రమించిన జపాన్ ప్రభుత్వమే వస్త్రధారణ విషయంలో కొన్ని మార్పులు తెచ్చిపెట్టింది. లుంగీలను కట్టే స్త్రీపురుషులు, సూట్లకు, గౌనులకు అలవాటు పడ్డారు.

"ఈ విధంగానే అనేక అలవాట్లను మార్చి తమ దేశాలలో తయారైన వస్తువుల పెరుడలకు అవకాశాలు కల్పించారు. సయాం దేశములో మన దేశంలో వలె తాంబూలము వేసుకొనే అలవాటు వుండేదట. యుద్ధకాలంలో ఆ అలవాటు కూడా మాన్పి ఆడవారు పెదవులకు రంగు పూసుకునేటట్లు చేసినారట. ప్రతి చిన్న విషయంలోను, ఆక్రమణ దారీ ప్రభుత్వాలు జోక్యం కల్పించుకున్నవట. ఇప్పుడు ఆ దేశాలు స్వతంత్రం కావడంవల్ల విదేశాలనుంచి, స్వేచ్ఛగా దిగుమతులకు అంగీకరించక ఎన్నో నిర్బంధాలు ప్రవేశపెట్టారు ఇండొనేసియా, సయాం, బర్మా దేశాలలో చేనేత పరిశ్రమను ఎంతో అభివృద్ధి చేశారు చేతిఅద్దకం కూడా అభివృద్ధి అయింది అయినా మన దేశమంటే మన ప్రభుత్వ మంటే ఆ దేశాలకు ఎంతో గౌరవముంది యిప్పటివారి అలవాట్లకు సరిపోయేటట్లుగా, కళాకౌశలముతో, మంచి వస్త్రములు తయారు చేసి పంపిస్తే కొంతవరకు మన వస్త్రముల విడుదలకు అవకాశంవుంటుంది. ప్రస్తుతము మన ఇండియా ప్రభుత్వం తరపున, సింగపూరులోను, బాంకాక్‌లోను, కోలాలంపూర్‌లోను కొన్ని డిపోలు తెరువబడినవి తిరిగి మన చేనేతవస్త్రములు కొంటున్నారు. దూరప్రాచ్యదేశాల పరిస్థితులు చూసి, మనదేశంలోని కుటీర పరిశ్రమలను ప్రోత్సహించుట వీటి అభివృద్ధికి వేరేమార్గము లేదని తోస్తున్నది."

శ్రీ ప్రగడ యిల్లయ్యగారి వందనములతో సభ ముగిసినది.

ఇండొనేసియా, సయాం దేశములలో చేతి పరిశ్రమలపై తయారైన మేలైన అనేక వస్త్రాలను శ్రీ గంజి పున్నయ్యగారు సభవారికి చూపారు.

శ్రీ రఘురామయ్యగారు

మద్రాసు, అక్టోబర్ 4—పార్లమెంట్ కాంగ్రెసు పార్టీ కార్యదర్శి శ్రీ కొత్త రఘురామయ్యగారు నేడు ఢిల్లీనుంచి ఇక్కడికి విమానంమీద వచ్చారు.

8 వ తేదీన ఆయనబెరి కలకత్తా వెళ్ళి అక్కడ జరిగే రాష్ట్రేతర ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తారు బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెసువారు ఏర్పాటు చేసిన విద్యార్థుల సభలో కూడా ప్రసంగిస్తారు.

వెనుకబడిన జాతులకు ప్రాతినిధ్యం

జనాభాకు తగినట్లుగా కల్పించాలని బందరు సభ సూచన

బందరు, సెప్టెంబర్ 29—కృష్ణాజిల్లా వెనుకబడినజాతుల మహాసభ ఆంధ్రరాష్ట్ర వెనుకబడినజాతుల మహాసభ అధ్యక్షుడు శాసనసభ్యులు శ్రీ అనగాని భగవంతరావుగారి అధ్యక్షతను స్థానిక పురుమందిరంలో నిన్న సాయంకాలం జరిగింది. శ్రీ పెదసింగు నాగేశ్వరరావుగారు సభికులకు స్వాగతం చెప్పారు.

శ్రీ గొటివాటి బ్రహ్మయ్యగారు పతాకోత్సవం జరిపారు. వెనుకబడిన జాతులవారు స్వయం కృషితో పురోగమిస్తూ ముందున్న వర్గాలతో చేతులు కలిపి దేశాభ్యుదయానికి పాటుపడాలని ఆయన చెప్పారు.

సభను సంక్షేమ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ప్రారంభించారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారికి బందరు తాలూకా హరిజన సేవా సంఘం, బందరు తాలూకా కాంగ్రెసు సంఘం, పట్టణ కలుగీత పనివారల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, కోమూరు పంచాయతి, ఆంధ్ర రాష్ట్ర కలుగీత పనివారల సంఘం, జిల్లా హరిజన వెల్‌ఫేర్ కమిటీ మున్నగు సంస్థలు సన్మానపత్రాలు సమర్పించినవి. మంత్రి తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు.

"వెనుకబడిన జాతుల సమస్య పెద్దది వెనుకబడినవారు సుమారు 40 మంది వున్నారని అంచనాలు గలవు. వారు 81 జాతులుగా విభజింపబడివున్నారు: అందు అనేక జాతులు నాగరిక ప్రపంచానికి దూరంగా చాల వెనుకబడిన పరిసితులలోనే వున్నవి.

"ఈ జాతుల రక్షణకు సముద్ధరణకు మన రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాటు చేయబడింది ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో పని జరుగుతున్నది. ఒకటి రెండు రోజులలో పూర్తియే పని కాదిది. కోట్లు రూపాయలు ఖర్చు కావలసివున్నవి. వరుసగా కొన్ని ప్రణాళికలతో గాని ఈ పని పూర్తికాదు.

"తమ్ముతాము సంఘటిత పర్చుకొనడానికి సముద్ధరణకు యిటువంటి సమావేశాలు ముఖ్యావసరమే. కాని, వీనిలో తమ ప్రస్తుత స్థితికి ఎవరో కారకులనే భావం ఆవేశం కూడదు అభ్యుదయ సంఘాలనుకునేవారి సానుభూతి సహకారాలు పొందే లాగ పని చేయాలి ముందున్న సంఘాలవారు కూడా ఈ జాతులలో పూర్తిగా సహకరించి వారి అభ్యున్నతికి సర్వ విధాలా తోడ్పడాలి."

అధ్యక్షుడు శ్రీ భగవంతరావుగారు వెనుకబడిన జాతులవారి బహుళ సమస్యలను గూర్చి వాటి పరిష్కారమార్గమును గూర్చి చెబుతూ ఇలా అన్నారు:

"జిల్లా సంఘం ఆవిర్భావముగాగల వెనుకబడిన జాతులలో విపుల ప్రచారము జరిపి వారిలో విజ్ఞానమూ రాజకీయ చైతన్యమూ పెంపొందించి తద్వారా వారు ఆర్థికాభ్యున్నతికి పాటుపడేటట్లు సంఘటిత పర్చాలి. ఈ వర్గాలలోగల భేదాలు, ఎక్కువ తక్కువ భావాలు, సాంఘిక అసమానత్వాలు రూపుమాపి, స్వాభావ్యతిరకంగా (?) అభివృద్ధికి దోహద మివ్వాలి. ప్రభుత్వమునే నిర్మింపబడు అన్ని రకాల సంఘాలలోను, ప్రభుత్వోద్యోగాలలోను వెనుకబడినజాతులకు జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం కలుగునట్లు మనం తీవ్రకృషి చేయాలి. మన అభివృద్ధికై సానుభూతితో తోడ్పడ సుద్యమించు అన్ని సంస్థలతోను సహకరిస్తూ ప్రజాస్వామిక పుంథాను పురోగమించటానికి మనం బద్ధకంకణులం కావాలి."

శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్యగారు మాట్లాడుతూ వెనుకబడినజాతుల సమస్య ప్రముఖంగా ఆర్థిక సమస్య అని, ఈ సమస్యా పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలద్వారా కృషి చేస్తున్నారని, వెంటనే పరిష్కారం చేయటానికి తగిన ధనానికి స్వర్ణపేటి వంటిదేదీ ప్రభుత్వం వద్ద లేదనీ వెనుకబడినజాతులవారు సహనంతో ప్రభుత్వ కృషితో తోడ్పడి అభివృద్ధి నందుకోవాలనీ అన్నారు.

ఆహ్వానసంఘం కార్యదర్శి శ్రీ కొనకళ్ళ గణపతిగారు వందనాలర్పించారు. సభలో దిగువ తీర్మానాలు ఆమోదించబడినవి.

"కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన వెనుకబడిన జాతుల కమిషన్ ప్రభుత్వానికి నివేదించబడిన రిపోర్టును నవంబరు 15 వ తారీఖులోగా ప్రచురించవలసిందిగా కోరారు.

అన్ని రకాల ఉద్యోగములలోను సాంకేతిక విద్యా సంస్థలలోను, సలహా సంఘాలలోను, కమిషన్‌లోను, ఇతర ఉపసంఘాలలోను వెనుకబడిన జాతులవారికి వారి జనసంఖ్యను బట్టి సముచిత ప్రాతినిధ్య మివ్వవలసినదిగా కోరారు.

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో వెనుకబడిన జాతులవారికి ప్రాతినిధ్య మివ్వవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను మెంబర్లలోను వెనుకబడిన జాతులవారికి ప్రాతినిధ్యమివ్వవలసినదిగా కోరారు.

ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెనుకబడిన జాతుల సలహా సంఘంలో ఆగ్రకుల ప్రతినిధులను తగిన ప్రాతినిధ్యం కలిగించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరారు.

కొవ్వూరు తాలూకా రాజకీయ బాధితుల సంఘ సమావేశం అక్టోబర్ 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బ్రాహ్మణగూడెం గ్రామంలో జరుగుతుంది. ఆ సమావేశానికి తాలూకాలోని రాజకీయ బాధితులందరు తమ దరఖాస్తులు, కాగితాలతో రావలసినదని, 'ఎ' దరఖాస్తు ఫారాలు పూర్తిచేసి పంపనివారు వెంటనే వాటిని పూర్తిచేసి తహసీలారుగారికి సమర్పించమని కొవ్వూరు తాలూకా రాజకీయ బాధితుల సంఘ కార్యదర్శి శ్రీ కె. వెంకటాచార్యులుగారు వ్రాస్తున్నారు.

"ప్రభుత్వ సహాయం వినియోగించుకోండి"

హరిజనదినోత్సవ సందర్భంలో ప్రసంగాలు

రేపల్లె, అక్టోబర్ 1—రేపల్లెకు ఆరుమైళ్ళ దూరానగల బెల్లంవారిపాలెంలో తాలూకా తహసీల్దార్ ఆధ్వర్యాన పంచాయతీ బోర్డు అధ్యక్షుడు శ్రీ వెలగపూడి సత్యనారాయణగారు హరిజన దినోత్సవం జరిపారు.

హరిజనవాడవద్ద గల స్కూలు ముందు సవర్ణ అవర్ణులతో సభ జరిగినది శ్రీ కాంపూరి సీతారామయ్యగారు సభకు అధ్యక్షత వహించి అస్పృశ్యతా నివారణకు గాంధీజీ చేసిన కృషిని తెలియజేశారు ఎప్పటివలె ప్రభుత్వం హరిజనులకు కలుగజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తాము బాగుపడి దేశాన్ని బాగుపరచాలని హరిజనులకు విజ్ఞప్తి చేశారు.

తరువాత తాలూకా సబ్ మేజిస్ట్రేట్ శ్రీ బి ప్రకాశం తహసీల్దార్ శ్రీ బ్రహ్మానందం బాలకృష్ణమూర్తిగార్లు హరిజనులకు ప్రభుత్వం చేస్తున్న సహాయాన్నిగురించి చెప్పారు.

అనంతరం బాలబాలికలకు మిఠాయి, పలకలు, బలపాలు, వస్త్రములు, రిబ్బన్లు, పగ్గరా పంచిపెట్టారు. హరిజన వృద్ధులకు స్త్రీలకు చీరలు, పురుషులకు ధోవతులు పంచిపెట్టిన మీదట సవర్ణ అవర్ణ భేదం లేకుండా అందరు రామాలయం ప్రవేశించి, శ్రీ సీతారాములను దర్శించారు. అర్చకులు అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చారు.

కుర్తాళంలోని శ్రీ దత్తాత్రేయ మందిరంలో శ్రీ నవరాత్రి మహోత్సవం అక్టోబర్ 16 వ తేదీనుంచి 26 వ తేదీవరకు జగద్గురు శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వాములవారి ఆధ్వర్యాన జరుపబడుతుంది. వేదపారాయణ, కుమారి పూజ, సుహాసిని పూజ, శ్రీ చండీకా హోమం, లక్షార్చన, శ్రీ సూక్తహోమం నగరా జరుపబడుతవి. భక్తులు వచ్చి, శ్రీ రాజరాజేశ్వరి ప్రసాదం స్వీకరించవలసిందిగా ఆహ్వానింపబడుతున్నారు.

రేడియో

(అక్టోబర్ 7, శుక్రవారం)

విజయవాడ : 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నిలయం; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు వలె; 1-30 మద్రాసు వలె; 1-40 (హిం. తె వా); 4-0 (రి); సాయంత్రం 5-30 దాలివర్తి బాలాజీరావు(నా); 5-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — సుభాషితములు, నీలాటిరేవు; (స్త్రీలకు); బాలామణి; పాట. మధ్య...: ప్రాచీన సాహిత్యంలో — ఆభరణములు, అలంకారము — ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థులకార్యక్రమం-రంగులరాట్నం; 7-30 కళావస్థ : నాటిక—రచన: కొండముది హనుమంతరావు; 7-45 వేదుమూరి కృష్ణమూర్తి (గా), ఎ. రామస్వామి (వ), డి. రామమోహన్ (మృ); 9-0 (ఆం. వా); 9-15 వేదపఠనం; 9-30 మద్రాసు వలె; 9-50 (రి); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) : 270.3 మీటర్లలో ఉ 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 నాదస్వరం (తిరుచ్చినుండి రిలే); మధ్యాహ్నం 12-30 మాలిని కస్తూరిరంగన్; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 మనోన్మణి రంగస్వామి (గా), 6-0 సంగీత పాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 ఎన్. వి. పార్థసారథి (వీ); 7-0 (సూ. రి); 7-30 (రి); 9-0 (సూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) : 211.8 మీటర్లలో 6-50 మద్రాసు ఎవలె; 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసులు (వ); 2-15 కె. చొక్కలింగం; 4-0 ఎ. కె. నాగయ్యనాయుడు (వే); సాయంత్రం 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు; వాతావరణం; వాణిజ్య వార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (సూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 వేదుమూరి కృష్ణమూర్తి (విజయవాడనుండి రిలే); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 అనసూయాదేవి. సీతాదేవి—ఎ ఐ ఆర్. వాదగోష్ఠిసహా; 9-50 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ : 411.0 మీటర్లలో ఉ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఎమ్. లక్ష్మదాచారి; 7-45 అబ్దుష్షకూర్, 8-0 (ఆం. హిం. వా); 8-30

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

కుమార పీస్నే (ఖయాల్ లలిత్): 8-45 అబ్దుష్షకూర్ (ప): మధ్యాహ్నం 12-30 (రి); 1-0 మహిళాసమాజం కార్యక్రమం; 1-45 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 కుమార్ పీస్నే (ఖయాల్ భీమ్‌ప్లాస్); 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ — జానపదగీతాలు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—వ్యవసాయ, పశు ఆరోగ్య విషయములపై — శ్రోతల ఉత్తరాలకు జవాబులు; వార్తలు, అభిప్రాయాలు, బజారు ధరలు, వాతావరణం; 8-0 మద్రాసు వలె; 9-0 (ఆం. ఉ. వా); 9-30 గాత్రసంగీతం; 11-0 ప్రసార సమాప్తి.

THE INDIAN OVERSEAS BANK LTD. MADRAS

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లిమిటెడ్, మద్రాసు

(ఇండియాలో చేర్చబడినది)

స్థాపితము : 1937

సెంట్రల్ ఆఫీసు : మద్రాసు

చెల్లించిన మూలధనము ... రూ. 49,19,675

రిజర్వులు ... రూ. 26,00,000

జనరల్ మేనేజరు : మిస్టర్. సి. పి. దొరైకన్ను

బ్రాంచీలు : బొంబాయి - కలకత్తా - మద్రాసు మరియు దక్షిణ భారత మంతటా గలవు

విదేశీ బ్రాంచీలు :

బర్మా...రంగూన్

సింహళము...కొలంబో

మలయా...ఇపో-కౌలాలంపూర్-పీనాంగ్ సింగపూరు-మలాక్కా

థాయిలాండ్...బ్యాంగ్‌కాక్

హాంగ్‌కాంగ్

ఏజెంట్లు & కరెస్పాండెంట్లు ప్రపంచమంతటా గలరు

IOB 195R



క్రీడాలోకం

హైదరాబాదులో మొదటి టెస్టు క్రికెట్ పోటీ

ఇండియాలో న్యూజిలెండ్ క్రికెట్ జట్టు పర్యటన కార్యక్రమం

బనారస్, అక్టోబర్ 4—ఇండియా, న్యూజిలెండ్ క్రికెట్ జట్లులకు మొదటి టెస్టు పోటీ హైదరాబాదులో నవంబర్ 19వ తేదీనుంచి ప్రారంభమౌతుందని ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు విజయనగరం మహారాజకుమార్ నేడిక్కడ ప్రకటించారు.

న్యూజిలెండ్ క్రికెట్ జట్టు క్రింది కార్యక్రమం ప్రకారం దిగువ టీములతో పోటీ చేస్తుంది.

నవంబర్ 15 నుంచి 17 వరకు పూనాలో కంబైన్డ్ సర్వీసెస్, మహారాష్ట్ర.

నవంబర్ 19, 20, 22, 23, 24 హైదరాబాద్‌లో మొదటి టెస్టు.

నవంబర్ 26 నుంచి 28 వరకు బెంగుళూరులో దక్షిణ మండలంతో.

డిసెంబర్ 2, 3, 4, 6, 7 తేదీలలో బొంబాయిలో రెండవ టెస్టు.

డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు—అహమ్మదాబాద్‌లో ఇండియన్ ఎలెవెన్ జట్టుతో.

డిసెంబర్ 16, 17, 18, 20, 21—ఢిల్లీలో మూడవ టెస్టు.

డిసెంబర్ 23 నుంచి 25 వరకు—ఉత్తర ప్రదేశ్‌లో తూర్పు మండలం టీముతో

డిసెంబర్ 30, 31, జనవరి 1, 3, 4-కలకత్తాలో నాల్గవ టెస్టు.

జనవరి 7, 8, 9, 11, 12—మద్రాసులో ఐదవ టెస్టు.

జనవరి 13, 14, 15 నాగపూర్‌లో యూనివర్శిటీస్ ఎలెవెన్ టీముతో.

2 వేల మీటర్ల పరుగులో రికార్డు

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—ఇస్తవన్ రోజ్సావోల్గి అక్టోబర్ రెండవ తేదీన బుడాపెస్టులో 2000 మీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల 22 సెకండ్లలో పరిగెత్తి కొత్త ప్రపంచ రికార్డు స్థాపించినట్లు ఇక్కడి హంగేరియన్ లెగేషన్ ప్రకటించింది. పూర్వపు రికార్డు ఐదు నిమిషాల ఏడు సెకండ్లు.

వ్యాయామ క్రీడలలో శిక్షణ

భారతీయులకు జెస్సీ ఓవెన్స్ సలహా

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—ఇండియాలో ఎథ్లెట్లకు చిన్నప్పటినుంచి శిక్షణ యిచ్చి విదేశాలలో వలె ఎక్కువ పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించినట్లయితే వారు ప్రపంచ ఛాంపియనులు కాగలరని సుప్రసిద్ధ అమెరికన్ ఎథ్లెట్ జెస్సీ ఓవెన్స్ నేడిక్కడ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ అన్నాడు.

ఇండియన్ ఎథ్లెట్లు 22 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ప్రపంచ ఛాంపియనులు కాకపోవడం పట్ల ఆశ్చర్యం ప్రకటించాడు. వీరు చిన్నప్పటి నుంచియే తర్ఫీదు పొందకపోవడం దురదృష్టకరమని కూడా చెప్పాడు. సాధారణంగా 18-22 ఏళ్ళలోపునే ఎవరైనా ప్రపంచ రికార్డులు స్థాపించ కలుగుతారన్నాడు. తగు శిక్షణ, అవకాశాలు వుంటే ఇండియనులు పరుగు పందెములలోను, హర్డిల్సులోను, హైజంప్‌లోను ప్రపంచంలో అగ్రస్థానం పొందగలరనే అభిప్రాయాన్ని ప్రకటించాడు.

వ్యాయామ ప్రవీణులు పొగ, మద్యం సేవించరాదని హితవు చెప్పాడు.

ఇతర వార్తలు

నేషనల్ టేబిల్ టెన్నిస్ ఛాంపియన్ శ్రీ ఉత్తం చంద్రానాను పవర్ ఇరానీ అనే సాధారణ ఆటగాడు బొంబాయిలో మంగళవారంనాడు 18-21, 21-17, 16-21, 21-13, 21-18 పాయింట్లతో ఓడించాడు.

అక్టోబర్ రెండవ తేదీన చెన్నపురిలో దక్షిణరాష్ట్రం సైకిల్ అసోసియేషన్‌వారు జరిపిన ఏడు మైళ్ళ సైకిల్ పందెమును శ్రీ జయరామ్ గెలుచుకొన్నాడు. ఆయన ఆ దూరాన్ని 25 నిమిషాల 15 సెకండులలో పూర్తి చేశాడు. వేగంగా సైకిలు త్రొక్కడంలో ప్రావీణ్యం సంపాదించినవారికి కాక తదితరులకు ఈ పోటీ జరుపబడింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇక్కడ తల్కతోరా గార్డెన్‌లో జరగగల అంతర్విశ్వ విద్యాలయ ద్వితీయ యువజనోత్సవంలో 26 యూనివర్శిటీలకు చెందిన సుమారు 1300 మంది యువతీ యువకులు పాల్గొనగలరని తెలుస్తున్నది.

ఈ ఉత్సవం ఖర్చు నిమిత్తం ఇండియా ప్రభుత్వం 2.7 లక్షల రూపాయలు మంజూరు చేసింది. 14-22 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సంగీతం, నృత్యం, నాటకం, వక్తృత్వం, లలితకళలు మొదలైనవాటిలో వారు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి ఈ ఉత్సవం అవకాశం కలిగిస్తుంది.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.



అక్టోబర్ ఒకటవ తేదీన కర్నూలులో పోలీసుదళాల వందనం స్వీకరిస్తున్న ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది

ఆంధ్రలో కార్మికులకు ప్రభుత్వ భీమా సౌకర్యం

ఏడు పట్టణాలలోని 17,000 ఫ్యాక్టరీలకు శనివారం నుంచి విస్తరణ

(మన విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 4—కార్మికులకు ప్రభుత్వ భీమాపథకం అక్టోబర్ 8వ తేదీనుంచి ఆంధ్రరాష్ట్రంలోని ఏడు పారిశ్రామిక ప్రాంతాలకు—విశాఖపట్టణం, చిట్టివలస, నల్లిమర్ల, ఏలూరు, విజయవాడ, మంగళగిరి, గుంటూరు పట్టణాలకు—వర్తింప జేయబడుతున్నది.

ఈ ప్రాంతాలలోని 19 000 ఫ్యాక్టరీ కార్మికులకు దీనివల్ల సహాయం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీల యజమానులు, ఈ పథకం అమలులోకి వచ్చిననాటినుంచి, జీతాల కింద కార్మికులకు వారు చెల్లించే మొత్తంమీద నూటికి రూపాయి పావలా చొప్పున ఈ పథకం అమలు జరపడానికి చెల్లించవలసి వుంటుంది ఇదివరలో నూటికి పన్నెండు అణాలు మాత్రమే చెల్లించేవారు. కాని కార్మికులకు పరిహార చట్టం, ప్రసూతి సౌకర్యాల చట్టం కూడా, ప్రభుత్వ భీమా పథకం కిందకు రావడంతో, అదనంగా మరొక అర్ధ రూపాయిని యిప్పుడు చెల్లించవలసి వస్తున్నది.

ఆంధ్రరాష్ట్రంలో కార్మికులకు ప్రభుత్వ భీమాపథకం అమలుజరిపే సందర్భంలో అక్టోబరు 7వ తేదీన విశాఖపట్టణంలో ప్రారంభోత్సవ సభ జరుగుతుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ అబిదాలీ ప్రారంభోపన్యాసం చేస్తారు.

విజయవాడలో అమ్మకం పన్ను ఎగవేత

అసెంబ్లీలో మంత్రి ప్రకటన

కర్నూలు, అక్టోబర్ 4—సహకార శాఖా మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, సుమారు 40 లక్షల రూపాయలమేరకు అమ్మకం పన్ను ఎగవేయబడినట్లు విజయవాడలోని కమ్మర్షియల్ టాక్సు అధికారులు కనుగొన్నారని ప్రకటించారు.

అమ్మకంపన్ను చట్టం కింద లైసెన్సుదారులు, వర్తకులు తమ ఖాతాలను ప్రాంతీయ భాషలలోగాని, హిందూస్తానీలోగాని, ఇంగ్లీషులోగాని వ్రాయాలన్న నిబంధనను గత ఏప్రిల్ 1వ తేదీనుంచి ఒక ఏడాదిపాటు అమలు వరచరాదని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసిందని మంత్రి శ్రీ సంజీవయ్యగారు నేడు అసెంబ్లీలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారి ప్రశ్నకు బదులు చెప్పారు.

ఆ నిబంధనను అమలువరచిన పక్షంలో తాము పెక్కు చిక్కులను ఎదుర్కొనవలసి రాగలదని మార్వాడీ, గుజరాతీ వర్తకులు ప్రభుత్వానికి విజ్ఞప్తులను సమర్పించినందున ఆ చర్య తీసుకొనబడిందని మంత్రి తెలిపారు.

ఆ నిబంధన అమలును నిలిపివేయడంతో తప్పుడు లెక్కలను వ్రాసి ప్రభుత్వానికి చూపడానికి అవకాశం ఏర్పడదా అని ఒక సభ్యుడు ప్రశ్నించగా, విజయవాడలో 40 లక్షల రూపాయల మేరకు అమ్మకం పన్ను ఎగవేయబడిందని, తప్పుడు లెక్కలను చూపించడాన్ని అడికట్టడానికి ప్రభుత్వం తీవ్రమైన చర్యలను తీసుకొనగలదని మంత్రి జవాబిచ్చారు.

కర్నూలులోని కట్టడాల లోపాలు

అసెంబ్లీలో అడ్జర్నమెంటు తీర్మానం త్రోసివేత

కర్నూలు, అక్టోబర్ 4—ఇండ్లలో నీరు కారడమనేది అన్నిచోట్ల సహజంగా జరుగుతుంది కనక, కర్నూలు కట్టడాలలో నీరు కారుతున్నదనేది అడ్జర్నమెంటు తీర్మానం

(మిగతా 6వ కాలంలో)

ఎస్టేట్లలో సర్వే సెటిల్‌మెంటులు

అసెంబ్లీలో రెవిన్యూ మంత్రి వివరణ

కర్నూలు, అక్టోబర్ 4—ఎస్టేట్ల రద్దు చట్టంకింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎస్టేట్లలో 18 000 వేల చదరపు మైళ్ళను సర్వే చేయవలసి వుంది వీటిలో ఈ ఏడాది మార్చివరకు 5 402 చదరపు మైళ్ళను మాత్రమే సర్వే చేశారు ఇంకా 12 580 చదరపు మైళ్ళు సర్వేకావలసి వుంది ఈ సర్వే కార్యక్రమాల కింద నేటివరకు జరిగిన ఖర్చు 38 71 837 రూపాయలు.

రెవిన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో శ్రీ యం. రాజేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

శ్రీ ఎస్. వేమయ్యగారి ప్రశ్నకు రెవిన్యూ మంత్రి సమాధానం చెబుతూ రాష్ట్రంలో ప్రస్తుతానికి వున్న రైత్వారీ గ్రామాలు 7,130 అని, సర్వే కార్యక్రమాలు పూర్తి అయిన ఎస్టేటు గ్రామాల సంఖ్య 1 925 అని కూడా వివరించారు ఇంకా సర్వేకార్యక్రమాలు పూర్తి కావలసిన ఎస్టేటు గ్రామాలు 7,244 వరకు వున్నవని కూడా అన్నారు.

ఎస్టేటు గ్రామాలలోని, గ్రామాధికారుల జీతాలను రైత్వారీ గ్రామాల అధికారులకు యిస్తున్న స్కేలుప్రకారం యివ్వడాన్ని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని కూడా మరొకసభ్యుని ప్రశ్నకు సమాధానంగా రెవిన్యూమంత్రి చెప్పారు. తుది నిర్ణయానికి రావడంలో జరుగుతున్న ఆలస్యాన్ని గురించి వివరిస్తూ ఎస్టేట్లలో అనేక చిన్న గ్రామాలు కలవుకనక, వాటిలో రెవిన్యూ ఎస్టాబ్లిష్‌మెంటులను సర్దుబాటు చేయవలసివున్నదని చెప్పారు.

దీనిపై శ్రీ సుందరయ్యగారు శ్రీ పి వెంకటేశ్వర్లుగారు, మరికొందరు ప్రతిపక్ష సభ్యులు 1948లో ఎస్టేట్లను స్వాధీనం చేసుకున్నా, వాటి గ్రామాధికారులకు అసలు జీతాలే చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు.

దీనికి రెవిన్యూ మంత్రి సమాధానం చెబుతూ రైత్వారీ సెటిల్‌మెంటు పూర్తి చేయబడినచోట గ్రామాధికారుల జీతాల పునర్నిర్ణయం జరిగిందని, సెటిల్‌మెంటు పూర్తికాని ఎస్టేట్ల గ్రామాధికారులకు గత ఏడాది నుంచి చెల్లింపజేయాలనే యోచన జరుగుతున్నదని వివరించారు. అయితే, ఎస్టేట్లను స్వాధీనంచేసుకున్న నాటినుంచి యిలా చెల్లించడమనేది సాధ్యపడదని కూడా అన్నారు.

కోలార్ బంగారుగనుల భావి

జాతీయం చేయడం విషయమై పండిట్ పంత్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చ

న్యూఢిల్లీ అక్టోబర్ 3—కోలార్ బంగారు గనులను జాతీయం చేయడం విషయమై నేడు యూనియన్ హోంశాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభపంత్, మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య చర్చలు జరిపారు.

జాతీయం చేయాలనే నిర్ణయాన్ని మైసూరు ప్రభుత్వం అమలు పరచడానికి కృతనిశ్చయమై వున్నప్పటికీ బాగా ఆలోచించినమీదటనే ఈ నిర్ణయం అమలు వరచాలని కేంద్ర ప్రభుత్వం సలహా యిచ్చిందట.

కేంద్ర ప్రభుత్వం సహజసంపద, విజ్ఞానశాస్త్ర పరిశోధన శాఖకు చెందిన సాంకేతిక నిపుణులు గల భోగట్టా సేకరణ సంఘం 10 రోజుల క్రితం బెంగుళూరుకు వెళ్ళి వచ్చింది. ఈ శాఖ కార్యదర్శి శ్రీ రామదురై తర్వాత బెంగుళూరుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈయన త్వరలో ఒక నివేదికను భారత ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ నివేదికనే భారత ప్రభుత్వం తన అభిప్రాయంగా భావించి మైసూరు ప్రభుత్వానికి తెలియజేస్తుంది.

కోలార్ బంగారు గనులను జాతీయం చేయడంలో మైసూరుకుగల అధికారం తిరుగులేనిదే అయినా, ఈ పరిస్థితిలో ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం బంగారు తీయడంలో తగినంత సాంకేతిక నైపుణ్యం, సంపాదించనప్పుడు అభిలషణీయమా అనేదే ప్రశ్న. కనుక ఇప్పుడు మైసూరు ప్రభుత్వానికి యిస్తున్న రాయల్టీ నూటికి అయిదువంతులను నూటికి ఏడున్నరవంతులకు పెంచినందుకు మైసూరుప్రభుత్వం సంతోషపడడం సముచితమని సలహాయివ్వబడింది. ఇది సంతృప్తిగా లేకపోతే జాతీయకరణ ప్రణాళిక ఎలా సమర్థంగా అమలు వరచాలో కేంద్రప్రభుత్వం సూచిస్తుంది.

మైసూరు ప్రణాళిక

ప్లానింగ్ కమిషన్ చర్చలు

న్యూఢిల్లీ, అక్టోబరు 1—251 కోట్ల 72 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం కాగలదని అంచనా వేస్తున్న మైసూరు ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై ఆ రాష్ట్ర ప్రతినిధులతో ప్లానింగ్ కమిషన్‌వారు నేడు చర్చలు జరిపారు. మైసూరు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు, రెవిన్యూమంత్రి శ్రీ కె. మంజప్పగారు, విద్యామంత్రి శ్రీ జి. రామచంద్రరావుగారు పాల్గొన్నారు ఈ చర్చల అనంతరం ప్రణాళికలను వివరంగా పరిశీలించడానికి ఉపసంఘాలను నియమించారు.

తొలి పంచవర్ష ప్రణాళిక కింద మైసూరుకు 4712 లక్షల 10 వేల రూపాయలు కేటాయించారు అందులో 1955-56 నాటికి జరిగిన ఖర్చు 4507 లక్షల నాలుగువేల రూపాయలు మాత్రమే. అంటే అనుకున్న దానికంటె 205 లక్షల ఆరువేల రూపాయలు తక్కువ ఖర్చు జరిగిన దన్నమాట. పోతే, కేంద్రం ఉద్దేశించిన పథకాలకింద 608 లక్షల 90 వేలు ఖర్చు జరిగింది. కనక తొలి పంచవర్ష ప్రణాళిక కింద మైసూరు రాష్ట్రంలో మొత్తం 5396 లక్షల 50 వేల రూపాయల పెట్టుబడి పెట్టా రన్నమాట.

రీ-ఇన్సూరెన్సు కార్పొరేషన్

నెలకొల్పడానికి ఢిల్లీ యోచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 3—ఇండియాలోని ఇన్సూరెన్సు కంపెనీలతో రీ-ఇన్సూరెన్సు కార్పొరేషన్‌ను నెలకొల్పాలనే ప్రతిపాదన ఒకటి ఇండియా ప్రభుత్వం పరిశీలనలో కలదని నేడిచ్చట తెలియవచ్చింది. ముందుగా మూడు కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని ప్రారంభిస్తారు. దీనిలో మూడింట రెండువంతుల మొత్తాన్ని ప్రభుత్వం యిస్తుంది. మిగిలినది దేశంలోని ఇన్సూరెన్సు కంపెనీలు యివ్వగలవట కూడా.

అయితే, ప్రభుత్వమే ఈ కార్పొరేషన్‌ను నెలకొల్పడం దేశంలోని భీమాకంపెనీలకు యిష్టంగా లేనట్టు చెప్పబడుతున్నది. ఈ కార్పొరేషన్‌ను ముందుగా నెలకొల్పి, క్రమక్రమంగా ప్రయివేటుగా వుంటున్న ఇన్సూరెన్సు వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశించ గలదేమో నన్నభయం వారికి కలదట ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు అవసరపు పెట్టుబడులు సమకూర్చడానికి ఇన్సూరెన్సు కంపెనీలను జాతీయంచేయాలన్న వాదన అప్పుడే దేశంలో వినవస్తున్నది కూడా.

రీ-ఇన్సూరెన్సు వల్ల, ఇన్సూరెన్సు వ్యాపారంలో వున్న "రిస్కు"ను అనేక కంపెనీలు సమానంగా భరించగల అవకాశాలు వుండగలవు ఇప్పుడు ఉద్దేశిస్తున్న కార్పొరేషన్ కూడా ఎగుమతి-దిగుమతి వస్తువులకే తన వ్యాపారాన్ని పరిమితం చేసుకొని వుంటుందట. ప్రస్తుతానికి ఈ రీ-ఇన్సూరెన్సు వ్యాపారాన్ని విదేశీ కంపెనీలవారే హెచ్చుగా నిర్వహించి, న్యాయంగా ఇండియాకు చెందవలసినవి దేశమారకాన్ని రాకుండా చేస్తున్నందున, రీ-ఇన్సూరెన్సు కార్పొరేషన్‌ను ప్రభుత్వమే నెలకొల్పాలన్న ఆలోచన జరుగుతున్నదట.

ఇండియాకు చట్టరీత్యా పుదుచ్చేరి అప్పగింత

అనతికాలంలో జరుగగలదని నెహ్రూ వివరణ

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) పుదుచ్చేరి, అక్టోబర్ 4—ఇండియాలోని పూర్వపు ఫ్రెంచి స్థావరాలు అనతి కాలంలోనే చట్టరీత్యా ఇండియాకు అప్పగించబడగలవని ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ నేడిక్కడ పుదుచ్చేరి అసెంబ్లీ అసాధారణ సమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

ప్రజాస్వామిక రాజ్యంలో మెజారిటీ వరం మాట చెల్లినప్పటికీ మైనారిటీ వర్గాల వాంఛితాలను అణచివేయడానికి తనశక్తిని ఉపయోగించరాదనీ, మైనారిటీ వర్గాలు కూడా తమ బాధ్యతను గురించి శాంతిమార్గాలలో సహకరించడం అలవరచుకోవలెననీ పండిట్ నెహ్రూ హితవు చెప్పారు.

పుదుచ్చేరీ రాష్ట్రాన్ని చట్టరీత్యా వెంటనే ఇండియాకు అప్పగించవలెనని సిఫారసు చేస్తూ పుదుచ్చేరీ అసెంబ్లీ చేసిన తీర్మానం గురించి ప్రస్తావించి ఈ తీర్మానంతో తానూ పూర్తిగా ఏకీభవిస్తున్నా నన్నారు. అయితే, ఈ విషయంలో ఇండియా ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వాన్ని తొందర పెట దలచ లేదని అన్నారు. ఇతర అత్యవసరమైన పనులు వున్నందువల్ల ఫ్రెంచి ప్రభుత్వానికి కొంత వ్యవధి అవసరమై వుంటుందన్నారు.

ఇండియాకు పుదుచ్చేరిని చట్టరీత్యా ఎంత త్వరగా అప్పగిస్తే అందరికీ అంతమంచిదని ఇండియా ప్రభుత్వం భావిస్తున్నది. లేకపోతే అసాధారణమైన విచిత్రమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు అందువల్ల అనతికాలంలోనే పరిస్థితి చక్కపరచబడగలదని. మీరూ, ఇండియా ప్రభుత్వమూ తగు చర్యలు తీసుకొనడానికి వీలుగా పుదుచ్చేరి ఇండియన్ యూనియన్‌కు చట్టరీత్యా అప్పగించబడగలదని ఆశిస్తున్నాను" అని కూడా అన్నారు

పెద్ద జాతీయ అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో గాంధీజీ విధానాలను అనుసరించవలెనంటూ పండిట్ నెహ్రూ ఇంకా యిలా పేర్కొన్నారు:

"గాంధీజీ నాయకత్వంలో పురోగమించిన మనకు అంతస్తు పెరిగింది. అన్ని లక్ష్యాలను శాంతియుత మార్గాలద్వారా, సహకార పద్ధతులతో నెరవేర్చుకొంటున్నాము. లక్ష్యసాధనకు అనుసరించే మార్గాలు గురించి మనలో అగ్రజాలు ఎక్కువగా తలపోయరు వివిధ దేశాలు ఈ మార్గాలు గురించి ఆలోచించనే ఆలోచించవు. ఒత్తిడి నిర్బంధాల ద్వారా లక్ష్యం సాధించగలమనే ఉద్దేశంతో పెక్కు దేశాలు యుద్ధానికి దిగుతవి.

గత రెండు ప్రపంచ సంగ్రామాలు ఏ సమస్యను పరిష్కరించలేదు అయినా, కొందరు మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. కాని తొలిసారి ఇండియా శాంతి విధానాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ప్రపంచానికి నిరూపించింది.

రెండు మూడేండ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడు వివిధ ప్రభుత్వాల నాయకులు చెబుతున్నారు. యుద్ధం ఏ సమస్యను పరిష్కరించ దంటున్నారు. అత్యంత శక్తి వంతమైన రాజ్యాల అధినేతలే యిలా అంటున్నారు. సమస్యలను పరిష్కరించుకోడానికి ఏకైకమార్గం శాంతిపూర్వకమైనసంప్రతింపులేనని వారు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ రంగంలోనే అది నిజమైనప్పుడు జాతీయ రంగంలోను అది మరింత సత్యం కాగలదు.

చీఫ్ కమిషనర్ శ్రీ కేవల్ సింగ్ ప్రసంగిస్తూ పుదుచ్చేరి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందడానికి అసెంబ్లీ తగు నిర్ణయాలు చెయ్యగలదనే ఆశాభావాన్ని ప్రకటించాడు.

శ్రీమతి ఇందిరాగాంధి శ్రీ కె కామరాజ నాడార్ కూడా అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారు.

హైకోర్టులో ప్రసంగం

పుదుచ్చేరీ హైకోర్టు ప్రత్యేకసమావేశంలో పండిట్ నెహ్రూ నేడు ప్రసంగిస్తూ న్యాయ నిర్వహణ వేగంగాను, చౌకగాను జరగడానికి సాధన విధానాలు అన్వేషించవలెనన్నారు ఆలస్యంగా న్యాయవిచారణ జరపడం న్యాయం నిరాకరించడమే కాగలదన్నారు.

పండిట్ నెహ్రూ సపరివారంగా నేటిరాత్రి 10 గంటలకు ప్రత్యేక రైలులో వెల్లూరు వెళ్లారు.

పుదుచ్చేరి హార్బర్ అభివృద్ధి

భారత ప్రధాని ప్రకటన

పుదుచ్చేరి, అక్టోబర్ 4—పుదుచ్చేరి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని నేడు ఇక్కడి ఉప్పళాయని మిలిటరీ మైదానంలో ఒక గొప్ప బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధాని నెహ్రూ ప్రకటించారు. ఈ నౌకాశ్రయం అభివృద్ధితో పుదుచ్చేరీ వర్తక వ్యాపారాలు బాగా విస్తరించగలవన్నారు.

ఈ స్థావరాలలో నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి కొత్త పరిశ్రమలను నెలకొల్పడానికి, జాతీయ, సామాజిక వికాస కేంద్రాలను విస్తరింప జెయ్యడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని నెహ్రూ అన్నారు.

తాను తొమ్మిది మాసాల తర్వాత తిరిగి ఇక్కడికి యాత్ర వచ్చానని చెపుతూ, తన యాత్ర ప్రాంతాలకు కాదని, ప్రజల హృదయాలలో కని ఆయన అన్నారు. తీరిక లభించినపుడెల్లా ప్రజలను కలుసుకోవడం తనకు ఆనందకరమన్నారు.

విశ్వానికి మన ప్రజలు 36 కోట్ల మందీ కూడా యాత్రికులేనని, మొదట స్వరాజ్యం కోసం యాత్రచేసి దానిని సాధించామని, ఇప్పుడు అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలందరికీ కూడు, గుడ్డ, కొంప, పని, సుఖజీవనం లభింప జెయ్యవలసి వున్నదని, అందుకు ఎంతో కృషి చెయ్యవలసి వున్నదని ఆయన అన్నారు. ప్రజలను ముఖాముఖి కలుసుకొని, వారి కన్నులలోకి సూటిగా చూచి, వాటి వెనుక గల ఆశలను, ఆవేశాలను, కోర్కెలను, ఇబ్బందులను గుర్తించి వాటిని తీర్చడానికి కృషి చెయ్యడమే తన ఈ యాత్రలలక్ష్యమన్నారు.

ఇండియా అనేక సంవత్సరాలపాటు పరాయి విధానం క్రింద క్రుంగి వున్నదని, విదేశీ పరిపాలన దేశాన్ని అణచి వుంచిందని, అది ప్రజల హృదయాలలో స్వాతంత్ర్య కాంక్ష రేగడానికి కారణమైనప్పటికీ, దేశం అభివృద్ధి కాకుండా అనేకవిధాల వెనుకబడి వుండడానికి అది హేతువయిందని ప్రధాని అన్నారు. పుదుచ్చేరీ పరిస్థితి కూడా అటువంటిదేనని చెపుతూ ఇండియా బ్రిటిష్ పాలన నుంచీ, పుదుచ్చేరీ ఫ్రెంచిపాలన నుంచీ శాంతియుత మార్గాల ద్వారా, సంప్రతింపుల ద్వారా ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని సాధించుకోగలిగాయో ఆయన వివరించారు. ఇప్పుడు మనం స్వతంత్రులమైనామని, మన బాగోగులకు ఇప్పుడు మనమే బాధ్యులమని అన్నారు.

బ్రిటిష్ పాలననుంచి, ఫ్రెంచిపాలననుంచి శాంతియుతమార్గాల ద్వారా మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొనడానికి అంతర్జాతీయ ప్రాధాన్యం వచ్చిందని, ఆ రెండు ఉదాహరణలు మనకే గాక ప్రపంచానికే ఉదాహరణలైనవని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎన్నో క్లిష్ట సమస్యలు కలవని, ఈ సమస్యల పరిష్కారానికి సరియైన మార్గం యుద్ధం కాదనే విషయాన్ని ఇప్పుడు ప్రపంచ ప్రజలంతా గుర్తిస్తున్నారని ఆయన వివరించారు.

శాంతి, సంప్రతింపుల ద్వారా సమస్యలను పరిష్కరించాలన్న విధానం అంతర్జాతీయ రంగంలోను, దేశీయ సమస్యల విషయంలోను కూడా అనుసరించ వలెనని ఆయన అన్నారు. అటి విధానంవల్ల పరిష్కారాలు కొంత ఆలస్యమైనప్పటికీ పర్వాలేదని ప్రధాని నెహ్రూ అన్నారు. ఏ సమస్యా పరిష్కారానికీ ఆవేశకావేశాలు పనికిరావన్నారు.

స్వాతంత్ర్యంతోపాటు హక్కులు, హక్కులతోపాటు బాధ్యతలు వుంటాయని చెబుతూ, స్వతంత్రులైన ప్రజలు ఎక్కువ బాధ్యత కలవారుగా వుండాలని ఆయన స్పష్టపరిచారు.

పుదుచ్చేరీప్రజలను విశాల భారత కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, ఇండియాలో పుదుచ్చేరీని ఫ్రెంచి భాషకు, ఫ్రెంచి సంస్కృతికి కేంద్రంగా అభివృద్ధి పరచగలమని ఆయన పునరుద్ఘాటించారు. ఫ్రెంచి సంస్కృతి ప్రాశస్త్యాన్ని గురించి ఆయన వివరించారు.

ఏ జాతికైనా సంస్కృతి చాల ముఖ్యమైందని అంటూ, అయితే వాస్తవిక సంపద, సౌభాగ్యం లేకుండా సంస్కృతి వుండజాలదని ప్రధాని పేర్కొన్నారు. ఆకొన్న వారికి కట్టుబట్ట లేనివారికి సంస్కృతి వంటి దేమీ లేదన్నారు. కాగా ప్రజలకు సంపద అవసరమని, మన ప్రజలు 36 కోట్ల మంది పేదరికాన్ని ఇప్పుడు తొలగించవలసి వున్నదనీ ఈ ప్రజలు ఇతర సహాయం లేకుండా స్వయం సహాయంతో తమ అభివృద్ధికి తాము పాటుపడుతున్నారని ఆయన అన్నారు. ఇదే 36 కోట్ల ప్రజల అభివృద్ధి యాత్ర అన్నారు. ఈ యాత్రలో ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోడానికి చాల కృషి చెయ్యవలసి వున్నదన్నారు. భారత కుటుంబంలోకి తమను ఆహ్వానిస్తున్నా నంటే కష్టపడడంకోసమే ఆహ్వానిస్తున్నా నన్నారు. ప్రజలకు సోమరితనం పనికిరాదని, ఇండియాలో సోమరితనాన్ని ఎవరూ సహించగూడదని ప్రధాని ఉద్బోధించారు.

ప్రధాని నెహ్రూ

మద్రాసుకు తిరిగి ఆగమనం

మద్రాసు, అక్టోబర్ 5—తమిళనాడులో మూడు రోజులపాటు పర్యటించిన తర్వాత ప్రధాని నెహ్రూ నేడిక్కడికి తిరిగి వచ్చారు. ఆయన వెంట మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజ్, యూనియన్ రైల్వేల మంత్రి శ్రీ లాల్ బహదూర్‌శాస్త్రి, యూనియన్ రైల్వేల డిప్యూటీ మంత్రి శ్రీ ఒ. వి. అలగేశన్, శ్రీమతి ఇందిరాగాంధిగార్లు కూడా వచ్చారు.

ప్రధాని నెహ్రూ నేటి మధ్యాహ్నం 12-30 గంటలకు గిండీలోని రాజభవన్‌కు వచ్చారు రాజభవన్ వద్ద ఆయనకు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు స్వాగత మిచ్చారు.

(2వ కాలం తరువాయి)

ద్వారా చర్చించవలసినంత ముఖ్యమైన విషయం కాదని ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ లక్ష్మీనరసింహం దొరగారు నేడు రూలింగ్ యిచ్చారు.

కర్నూలులో ఈ మధ్యను కట్టిన జగజీవన్ కాలనీ, తదితర కాలనీలలోని ఇండ్లలో నీరు కారడాన్ని గురించి చర్చించడానికి శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు, శ్రీ యం. రాజేశ్వరరావుగార్లు తెచ్చిన అడ్జర్నమెంటు తీర్మానాలను త్రోసివేస్తూ స్పీకర్ పై రూలింగ్ యిచ్చారు.

ఆంధ్రలో రెడ్‌క్రాస్ వారోత్సవాలు

గవర్నర్ శ్రీ త్రివేది విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 4—ఆంధ్రరాష్ట్రంలో వచ్చే నవంబర్ 2వ తేదీ నుంచి జరుగనున్న రెడ్‌క్రాస్ వారోత్సవాలలో ఉత్సాహంతో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేస్తూ గవర్నర్ శ్రీ త్రివేది దిగువ సందేశ మిచ్చారు.

"1955 నవంబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రలో రెడ్‌క్రాస్ వారోత్సవాలు జరుగనున్నవన్న విషయాన్ని తెలుసుకొని సంతోషించాను రెడ్‌క్రాస్ కార్యక్రమాల పట్ల ప్రజలలో శ్రద్ధాసక్తులను పెంపొందించి నిధులను వసూలు చేయడానికి, కొత్తసభ్యులను చేర్పించడానికి ఈ వారోత్సవాలు ఉద్దేశించబడినవి.

"భారతీయ రెడ్‌క్రాస్ సంఘానికి అనుబంధ సంస్థగా ఆంధ్రరాష్ట్ర సంఘం రెండేళ్ళ క్రితమే స్థాపించబడింది. అయితే, ఈ అతిస్వల్పకాలంలోనే రాష్ట్ర శాఖవారు చాల ప్రశంసనీయమైన కృషి చేశారు. దాదాపు ప్రతి జిల్లాలోను రాష్ట్రశాఖవారు ఆరోగ్య రక్షణ కేంద్రాలను ప్రారంభించారు. కర్నూలులోను, ఇతర ప్రదేశాలలోను రెడ్‌క్రాస్ దళాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. బిడ్డలకు పాలసరఫరా కోసం తగు ఏర్పాట్లు జరుపబడినవి. కొన్ని జిల్లా సంఘాలు మాతా, శిశుసంక్షేమ కేంద్రాలు నడుపుతున్నవి. ఇండియాలో వివిధ ప్రాంతాలలో వరదలకు గురియైన ప్రజలకు రాష్ట్ర సంఘం తోడ్పడింది.

"రెడ్‌క్రాస్ ఉద్యమం అంతర్జాతీయ ఉద్యమాలలో ఒకటి. ఆంధ్రలోని స్త్రీ పురుషులు సంఘసేవ చేయడంలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు రెడ్‌క్రాస్ ఉద్యమాభివృద్ధికి ఇదొక శుభసూచన. అయితే, సంఘసేవా కార్యక్రమాలపట్ల ప్రజలలో శ్రద్ధాసక్తులను పెంపొందింపజేసి ఆ కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చెయ్యవలసిన అవసరం కలదు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనడం కేవలం ఒకవినోద కార్యక్రమంగా పరిగణించబడరాదు. సంఘంలోని దీనప్రజల వల్ల మనం నిర్వర్తించవలసిన కర్తవ్యంగా భావించాలి. మానవసేవ చేయడం మన విధ్యుక్తధర్మం. ఇదే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు మూలం ఆంధ్ర రాష్ట్రంలో పెక్కు కార్యక్రమాలను నిర్వహించవలసివుంది అయితే, చాలినంత సొమ్ము లేదు. కార్యకర్తలు కూడా తగినంత మంది లేరు ఆంధ్రరాష్ట్రంలో జరుగనున్న రెడ్‌క్రాస్ వారోత్సవాలలో నిధులను సేకరించడలోను, కార్యకర్తల సంఖ్యను పెంచడలోను, ఎక్కువమంది సభ్యులను చేర్పడంలోను విజయాలను సాధించినప్పుడే అవి సార్థకం కాగలవు. కాబట్టి, రెడ్‌క్రాస్ వారోత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని రెడ్‌క్రాస్ కార్యకర్తలకే కాక సాంఘిక సేవా కార్యక్రమాలలో శ్రద్ధాసక్తులు కలిగివున్న [illegible] హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను."

విపణివీధి

సన్నరపు రేటు

[illegible], అక్టోబర్ 5—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
పవరం చిల్లరదర	62	0	0
పాత్లా బంగారం	95	10	0
మూసా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	171	0	0
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	101	105-0-0

వేరుసెనగనూనె బజారు ధర:—

4% ఎస్. ఎస్. ఎ. రెడీ	199	200-0-0
ఆముదం 500 తిరువత్తూరు		165-0-0
సేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-0

కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్

రాజా బ్రేండ్	25-12-0
ఎం. ఎస్. బ్రేండ్	26-0-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0, 85-10-0
నైజాం (228 పౌనులు)	86-2-0 86-8-0
సామర్లకోట (2 కట్స్)	85-8-0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 5—వేరుసెనగపప్పు రెడీ 102-0-0; నూనె రు. 9-3-6; పిండి 158-0-0; కాయ పీనట్స్ రు. 3-11-6 కోరమండల్ రు. 3-11-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 5—

వెండి 100 తులాలు	168-8-0
పాత్లా బంగారం	94 8-0
నవరు	61-2-6

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 5—

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పాత్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	168	10	6
సవరను	61	14	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 4—

నేటి ఓపెనింగ్	— 31 13
నేటి క్లోజింగ్	— 31 93

1955 అక్టోబర్ 6, గురువారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద బహుళ పంచమి

పంచమి ప॥ 3-39 గంటలవరకు

రోహిణి రా॥ 11-16 గంటలవరకు

వర్జ్యం: ప॥ 3-48 నుంచి 5-18 గం॥ వరకు

ప్రధాని నెహ్రూ కార్యక్రమ పర్యటనకు [illegible] 10 [illegible]

బాగా ప్యాకింగ్ చేస్తుంది—బాగా అమ్ముడుపోతున్నది

POLYPAK

పోలితిలెన్ లేఫ్లాట్ ట్యూబింగులు

రసాయనములు, ఔషధాలు, ఎరువులు, అద్దకం రంగులు, సబ్బుముక్కలు, కిన్‌ఫెక్షనరి, ఆహారపు దినుసులు, బటలు, వస్త్రములు వగైరా ప్యాకేజింగుకు విశేషంగా ఉపయోగపడుతున్నది.

ఏకైక ఉత్పత్తిదారులు:

PLASTIC EXTRUDERS LTD.

204, హరన్‌బీ రోడ్డు, బొంబాయి - 1.

ద్వివిధ రక్షణయిచ్చే

మోబిలాయిల్

రెట్టింపు శుభ్రపరచే గుణము కలిగియున్నది!



ఇది ఎగురుచున్న ఎఱ్ఱని గుఱ్ఱపు చిహ్నముగల చోట దొరకుతుంది

స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెని

(కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)

8.10-55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి : 18 సంచిక : 235
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
7-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

ఆసియా-ఆఫ్రికా రాజ్యాల సభ

కయిరో, అక్టోబర్ 5—ఆసియా, ఆఫ్రికా రాజ్యాల సభ ద్వితీయ సమావేశం కయిరోలో జరుగవచ్చునని ఈజిప్షియన్ పత్రికలు నేడు ప్రకటించినవి. త్వరలోనే సమావేశం తేదీ నిర్ణయించబడగలదట. బాండుంగ్ సభలో పాల్గొన్న రాజ్యాలలో అనేకం ఈసారి సమావేశం కయిరోలో జరగాలని సూచించినవని ఒక పత్రిక ప్రకటించింది.

"పాత కొత్తల మేలు కలయికే నేటి ప్రధాన సమస్య"

ప్రాచీన సంప్రదాయాలతో ఆధునిక విజ్ఞానాన్ని సమన్వయ పరచాలని బెంగుళూరులో భారత ప్రధాని నెహ్రూ ఉద్బోధ

బెంగుళూరు, అక్టోబర్ 6— ఈ నాడు దేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాత కొత్తల మేలికలయికను ఏ విధంగా సాధించగలమన్నదేనని, ఆధునిక ప్రపంచ విజ్ఞానాన్ని మన ప్రాచీన సంప్రదాయాలతోను, సంస్కృతితోను సమన్వయ పరచవలసిన అవసరం ఎంతైనా కలదని నేడు ఇక్కడ కార్పొరేషన్ భవనానికి శంకు స్థాపన చేస్తూ ప్రధాని నెహ్రూ ఉద్బోధించారు.

ఆధునిక విజ్ఞానానికి, ప్రాచీన సంప్రదాయానికి విరోధం లేదని ప్రధాని అన్నారు. ఈ రెంటిలో ఏది లేకపోయినా మనం మనంగా ముందుకు సాగలేమన్నారు.

"ఆధునిక యుగంలో విస్తరించిన విజ్ఞానాన్ని కాదని దేశం మనజాలదు, ఆధునిక విజ్ఞానాన్ని అలక్ష్యం చేయడానికి ఇదివరలో ప్రయత్నించాం. దాని కారణంగా వెనుకబడిపోయాం, మనల్ని వెనుక్కునెట్టి చాల దేశాలు ముందుకు పోయాయి" అని ప్రధాని నెహ్రూ అన్నారు.

అయితే, ఇంతకాలంగా మనకు శక్తి సామర్థ్యాలను, ఔత్సాహాలను ఇచ్చిన గతాన్ని మనం పూర్తిగా విస్మరించజాలమని అలా విస్మరిస్తే మనం వ్రేళ్ళులేని వృక్షాల వలె అయిపోతామని, ఇతరులను అనుకరించే తేలిక జాతిగా తయారౌతామని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రాచీన సంప్రదాయపు పునాదులపై ఆధునిక విజ్ఞానపు సౌధాన్ని నిర్మించుకోవలసి వున్నదన్నారు.

నేడు ప్రధాని శంకుస్థాపన చేసిన ఈ భవనానికి అంచనా వెయ్యబడ్డ వ్యయం 30 లక్షల రూపాయలు.

పదిలక్షల మంది ప్రజలు గల ఈ నగరం చాల ఆకర్షవంతము, సుందరము అయినట్టిదని అంటూ, తాను ఎప్పుడు బెంగుళూరు వచ్చినా, ఇక్కడగల సుందరభవనాలను దృశ్యాలను చూచి ఆనందపడుతూ వుంటానని ఆయన అన్నారు సుందరమైన పరిసరాలు సౌందర్య దృష్టిని కలిగిస్తాయన్నారు.

కాగా, అందమైన భవనాలను కట్టవలసిందేనని, ఏ విషయంలోను అంద్రవికారాన్ని సహించకూడదని, అందులోను ప్రజల ప్రవర్తనలో వికారం మరీ అసహ్యంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.

బెంగుళూరు తనకు ఎప్పుడూ కనుల పండువుగా వుంటుందని అంటూ, భవనాలు, గృహాలు ఎంత చిన్నవైనా అవి కొంత శిల్ప సౌందర్యాన్ని కలిగి వుండడం అవసరమని ప్రధాని అన్నారు. శిల్ప సౌందర్యం తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు కాదని, అందుకు కొంత ఆలోచనాశక్తి, కళాభిజ్ఞతమాత్రం అవసరమని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న కుటీరాలను కూడ అందమైన వాటినిగా చేయవచ్చునన్నారు.

భవనాలను నిర్మించడంలో యువకులైన శిల్పులను, చిత్రకారులను కూడ ప్రోత్సహించ వలసివున్నదని ప్రధాని సూచించారు.

కార్పొరేషన్ మేయరు శ్రీ పి. వి. దీనదయాళు నాయుడుగారు ప్రధానికి సన్మానపత్రాన్ని సమర్పించారు. ఆ సన్మానపత్రం ఆ భవనం వెండి, బంగారు సమూనాలో పొందుపరచబడింది.

మద్రాసునుంచి ప్రయాణం

మద్రాసు, అక్టోబర్ 6—నేటి ఉదయం ప్రధాని నెహ్రూ ఇక్కడినుంచి బయలుదేరి బెంగుళూరు వెళ్లారు. గవర్నరు, మంత్రులు, చీఫ్ జస్టిస్, అసెంబ్లీ సభ్యులు, ఆంధ్ర మంత్రులు శ్రీ గౌతు లచ్చన్న, కల్లూరి చంద్రమౌళిగారలు ఆయనకు వీడ్కోలు ఇచ్చారు. "ఆంధ్రప్రభ" ఫొటోగ్రాఫర్ శ్రీ వి. గణపతి నెహ్రూ తమిళనాడు పర్యటనలో తీసిన ఫొటోగ్రాఫ్‌ల ఆల్బమ్‌ను ఆయనకు బహూకరించారు.



మద్రాసునుంచి బయలుదేరి బెంగుళూరు వెళ్తున్న ప్రధాని నెహ్రూకు విమానాశ్రయంలో మద్రాసు మంత్రులతో పాటు ఆంధ్రమంత్రులు శ్రీ కల్లూరు చంద్రమౌళి, శ్రీ గౌతు లచ్చన్నగారలు కూడా వీడ్కోలు ఇచ్చినప్పటి ఫోటో.

జిల్లాబోర్డులను గురించి మంత్రివర్గ తుది నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ వైఖరి కూడా తెలుసుకున్న తరువాతనే జరుగగలదట

(ఆంధ్రప్రభ కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 6— జిల్లా బోర్డుల పునర్నిర్మాణాన్ని గురించి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అభిప్రాయాలు కూడా తెలిసిన తరువాత ఆంధ్ర ప్రభుత్వం తుది నిర్ణయాన్ని చేయగలదని, మంత్రివర్గ ప్రతినిధి ఒకరు నేడిచ్చట చెప్పారు.

శాసనసభ్యులతో ఏర్పాటు కాగల జిల్లాబోర్డులనేవి తాత్కాలికంగా ఒక్క సంవత్సరం మాత్రమే వుండాలన్న ఉద్దేశ్యంతోనే ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ అందుకు సంబంధించిన తీర్మానం చేసిందని కూడా ఆయన అన్నారు.

కిందటి పర్యాయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాబోర్డుల పునర్నిర్మాణ సమస్యపై, లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అభిప్రాయాలు తెలిసేవరకు, తుది నిర్ణయాన్ని వాయిదావేయాలన్న నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తున్నదికూడా. అయితే ఈ సమస్యను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడానికి నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం వారు, మేజరు మైనరు పంచాయతీ సభ్యుల ద్వారా ఎన్నిక కాగల సభ్యులతో జిల్లా బోర్డులను పునర్నిర్మాణం చేయాలని సిఫారసు చేసినట్లు తెలుస్తున్నది. అయితే పంచాయతీలు ఏర్పాటుకాని గ్రామాలకు ప్రాతినిధ్య మివ్వాలన్న సమస్య కూడా వారిని ఎదుర్కొన్నదట ఇప్పుడున్న పంచాయతీలవారే, పంచాయతీలు లేని ప్రాంతాల ప్రతినిధులను కూడా ఎన్నుకోవాలన్న సూచన చేయ లనుకున్నప్పుడు, ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు, అసెంబ్లీ సభ్యులను కూడా జిల్లాబోర్డు సభ్యులుగా చేయాలన్న సూచనను ప్రప్రథమంగా చేశారట: ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా ఆయన అదే సూచనను చేశారట అప్పుడు యిద్దరు మినహా మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ ఆ సూచనను వ్యతిరేకించారట. ఆ సూచనే ఆ తరువాత సోమవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో శ్రీ పి. రాజగోపాల్ నాయుడుగారి తీర్మాన రూపంలో పార్టీ చర్చకు వచ్చిందట ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు, ఈ తీర్మానానికి అనుకూలురే అయినట్లు తెలిసినప్పటికీ, ఆయన మాత్రం పార్టీ సమావేశంలో ఎలాంటి సూచనలు చేయలేదట.

ఈ తీర్మానంపై చర్చల సందర్భంలో పార్టీ నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు మాత్రం అసెంబ్లీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ పి. సుందరయ్యాగారు, పార్లమెంటు సభ్యులను కూడా జిల్లాబోర్డులలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేయాలన్న సూచన చేసివున్నట్లు తెలియజేశారట. దీనిపై శ్రీ వెంకటరావు గారు మాట్లాడుతూ పార్లమెంటు ఆంధ్ర సభ్యులలో హెచ్చుమంది కాంగ్రెసేతరులు కనకనే అలాంటి సూచన వచ్చివుండవచ్చు నన్నారట చివరకు ఈ సూచనను పార్టీ ఆమోదించలేదు కూడా.

ఇప్పటికి తెలుస్తున్నదానినిబట్టి, శాసనసభ్యులతో జిల్లాబోర్డుల పునర్నిర్మాణానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అంగీకరించదట. కనకనే ఆటు ప్రదేశ్ కాంగ్రెసుకు, యిటు లెజిస్లేచర్ పార్టీకి సమ్మతమైనవిధంగా తగు నిర్ణయానికి రావడానికి మంత్రివర్గంలో ఈ సమస్య పునఃపరిశీలన అవసరం కాగలదని చెప్పబడుతున్నదికూడా.

"ఆధునిక యుగంలో ఆలోచన తగ్గుతున్నది"

పుస్తకాలు చదివే అలవాటుకు ప్రోది చేయాలని ప్రధాని నెహ్రూ హెచ్చరిక

మద్రాసు, అక్టోబర్ 6— ప్రజలలో పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోవడం ఏ దేశానికైనా ప్రమాదకరమనీ, ఏ ప్రజాస్వామిక దేశానికైనా ప్రజలు పుస్తకాలు చదివి అర్థం చేసుకొనేవారై వుండడం, సాధ్యమైతే వారు స్వతంత్రమైన ఆలోచనా శక్తిగలవారై వుండడం మిక్కిలి అవసరమనీ ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ "సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్"కు ప్రారంభోత్సవం చేస్తూ నిన్న ఇక్కడ పేర్కొన్నారు.

[ఈ "ట్రస్ట్" ప్రారంభోత్సవం వివరాలను "ఆంధ్రప్రభ" నిన్ననే ప్రకటించింది. ప్రధాని నెహ్రూ ఈ సందర్భంలో చేసిన ఉపన్యాస భాగాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాము. —ఎడిటర్]

పండిట్ నెహ్రూ ఇంకా క్రింది విధంగా వివరించారు:

"మొత్తం దేశంలోగల భాషలన్నింటిలోను పెద్దఎత్తున గ్రంథాలను ప్రచురించి ప్రజలకు తక్కువ ధరలకు అందజేయడానికి ఇండియా ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని రూపొందించింది.

"కేంద్ర ప్రభుత్వం అమలు జరపదలంచిన ఈ పథకం జయప్రదం కావడం రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆధారపడివుంటుంది.

"ఈ పథకంలో దేశభాషలలోనే కాక ఇంగ్లీషులో కూడా గ్రంథాలను ప్రచురించడానికి కేంద్రప్రభుత్వం ఉద్దేశించింది.

"ప్రభుత్వం అనేకవిధాలైన గ్రంథాలను, ముఖ్యంగా ప్రాచీన సాహిత్య గ్రంథాలను, ఇతర దేశాల ప్రాచీన గ్రంథాల భాషాంతరీకరణలను, కళలపై గ్రంథాలను ప్రచురించదలచింది.

"పెద్ద సంఖ్యలలో పుస్తకాలను అచ్చువేసి తక్కువధరలకు వీలైనంత ఎక్కువమంది ప్రజలకు అందజేయడం, ప్రజలలో పుస్తకాలు చదివే అలవాటును, ప్రతివిషయాన్ని గురించి స్వతంత్రంగా ఆలోచించే అలవాటును పెంపొందించడం ఈ పథకం ప్రధానలక్ష్యాలు.

పుస్తకాలు చదివే అలవాటు

"మన దేశంలో అమ్ముడుపోతున్న పుస్తకాల సంఖ్యను బట్టి చూడగా ప్రజలలో పుస్తకాలు చదివే అలవాటు విస్తరించనందుకు కొంతకాలంగా నేను ఆందోళన చెందుతున్నాను. ఏదో ఒక పుస్తకాన్ని చాలామంది చదివినప్పటికీ మొత్తంమీద దేశంలో అమ్ముడుపోతున్న పుస్తకాల సంఖ్య అతి స్వల్పంగా వుండడం మిక్కిలి శోచనీయమైన విషయం. దీనిని బట్టి ప్రజలలో పుస్తకాలు చదివే అలవాటు ఎంత తక్కువగా వున్నదో మనం గ్రహించవచ్చు. నేను పుస్తకాల నాణ్యాన్ని గురించి ఇప్పుడు మాట్లాడడంలేదు. నాణ్యాన్ని అభివృద్ధి పరచవలసిన ఆగత్యం ఎంతైనా వున్నది. పుస్తకాలు మంచివైనా, చెడ్డవైనా, అటూ ఇటూ కాకుండా వున్నా చదివే అలవాటు ప్రజలలో అతి స్వల్పంగా వున్నదనడం మాత్రం నిజం.

"ఏ దేశానికైనా ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఏ ప్రజాస్వామిక దేశానికైనా పుస్తకాలు చదివి అర్థం చేసుకొనగల ప్రజలు, వీలైతే స్వతంత్రంగా ఆలో

(మిగతా 2 వ పేజీలో)

ఆగ్రా-అహమ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి

ఆగ్రా, అక్టోబర్ 6—ఆగ్రా-అహమ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో నద్బాయ్, ఖరేలా రైల్వే స్టేషన్‌ల మధ్య దోపిడి జరిగింది. సాయుధులైన అయిదుగురు బందిపోట్లు పెట్టెలో ప్రవేశించి, ఒక శిక్కు ప్రయాణీకుని వద్ద వెయ్యి రూపాయల నగదు లాక్కున్నారు. ఇతర ప్రయాణీకుల వద్దగల నగలు, నగదు కూడా ఇలాగే బెదిరించి గుంజుకున్నారు. మొత్తం 6,000 రూపాయల దాకా అపహరించబడినవి.

పోర్చుగీస్ నౌకల బహిష్కరణకు కరాచి రేవు కార్మికుల నిర్ణయం

కరాచీ, అక్టోబర్ 6—ఇండియాలోని పోర్చుగీసు స్థావరాలనుంచి లేదా పోర్చుగీసు స్థావరాలకు సరకులు తీసుకువెళ్ళే నౌకలను బహిష్కరించడంలో అఖిలభారత రేవు పనివారల సమాఖ్యతో తాము సంపూర్ణంగా సహకరించగలమని కరాచీ రేవు పనివారల యూనియన్ నుంచి వర్తమానం చేరినట్లు ఫెడరేషన్ ఉపాధ్యక్షులలో ఒకరైన శ్రీ ఎమ్. కె. రామనన్ నేడిక్కడ వెల్లడి చేశారు.

జనవరి పిమ్మట కూడా ఈ నిషేధం అమలులో వున్నట్లయితే ఇక్కడి జీడిపప్పు పరిశ్రమ సగం దెబ్బతినగలదని భావించబడుతున్నది. ఇండియాకు దిగుమతి అయ్యే జీడి గింజలలో సగం పోర్చుగీసు తూర్పుఆఫ్రికా నుంచి వచ్చేవట.

హైదరాబాదు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానాలు అసెంబ్లీ త్రోసివేత

సికిందరాబాద్, అక్టోబర్ 5— హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపైని, రెవిన్యూమంత్రి శ్రీ వెంకట రంగారెడ్డి పైని ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాలు, హోంశాఖామంత్రి శ్రీ బిందూపై తెచ్చిన అవిశ్వాస తీర్మానమూ కూడ అనుకొన్న విధంగానే నేటి సాయంకాలం సమావేశంలో త్రోసివెయ్యబడ్డాయి.

ఆ తరువాత అసెంబ్లీ వర్షకాల సమావేశాన్ని ముగింపుచేస్తూ రాజప్రముఖ్ చేసిన ప్రకటనను స్పీకర్ చదివి వినిపించాడు. అసెంబ్లీ తిరిగి డిసెంబరులో సమావేశం కాగలదని, అప్పుడు రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక చర్చించబడగలదని తెలుస్తున్నది.

ప్రభుత్వంపై తేబడ్డ ముఖ్య అభిశంసన తీర్మానం ప్రతిపక్షనాయకుడు శ్రీ దేశపాండే (పి. డి. ఎఫ్) ప్రతిపాదించినటిది. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని, పెద్ద భూస్వాములను, వ్యాపారస్థులను అభిమానిస్తున్నదని ఆ తీర్మానంలో ఆరోపించబడింది.

యునైటెడ్ పీపుల్సు పార్టీ సభ్యుడు శ్రీ రామిరెడ్డి రెవిన్యూ మంత్రి విధానాలను విమర్శిస్తూ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం రెండవది. హోంశాఖామంత్రిపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ స్వతంత్ర సభ్యుడు శ్రీ పాపిరెడ్డి ప్రతిపాదించిన తీర్మానం మూడవది.

ఈ తీర్మానాలను రెండురోజులపాటు, 14 గంటలసేపు అసెంబ్లీ చర్చించింది.

చర్చకు జవాబిస్తూ, పార్లమెంటరీ స్వాతంత్ర్యాలను ప్రతిపక్షం వారు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వంచేసిన తప్పులను (వుంటే) బైటపెట్టడానికి బదులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికే అభిశంసన, అవిశ్వాస తీర్మానాల పద్ధతిని ఉపయోగించుకొంటున్నారని ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావు విమర్శించారు.

ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలన్నిటినీ ముఖ్యమంత్రి ఖండించారు. భూస్వామిక పద్ధతిని రద్దుచెయ్యడానికి ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కనీసవేతనాల చట్టాన్ని వ్యవసాయ కూలీలకు వర్తింపజెయ్యడంలో చిక్కులు కలవన్నారు అది కూలీలకే నష్టమన్నారు. అయినా, ఈ విషయంలో ఇక్కడ మూడు జిల్లాలలోను మద్రాసులోనుజరుగుతున్న పరిశోధనలఫలితాలనుబట్టి ఈ విషయంలో చర్య తీసుకోబడగలదన్నారు. భూమి సంస్కరణల విషయంలో అన్ని రాష్ట్రాలకంటె హైదరాబాదే చాల ముందుకు వెళ్ళిందన్నారు; మంత్రుల విధులలో సభ్యులు జోక్యం కలిగించుకోగూడదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో నేరాలసంఖ్య తగ్గిందని హోంమంత్రి శ్రీ బిందూ అన్నారు పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నదన్నారు. తాను మతతత్వవాదిని కాదని, ప్రాంతీయ దురభిమానం తనకు లేదని వివరించారు.

చిన్న చిన్న పొరపాట్లను ప్రతిపక్షసభ్యులు పెద్దవిచేసి చూపుతున్నారని రెవిన్యూ మంత్రి శ్రీ వెంకటరంగారెడ్డి అన్నారు. తాను సహకార సంఘాలను ప్రోత్సహిస్తున్నా నన్నారు.

ముఖ్యమంత్రికి శ్రీ పాపిరెడ్డికి చివరలో కొంత వాగ్వాదం జరిగింది. పాపిరెడ్డి 22 హత్యలు చేసినట్లు తనదగ్గర రికార్డువున్నదని ముఖ్యమంత్రి అనగా, "నా బంధువులను, నా పొరుగువారిని రజాకార్ల రాక్షసత్వంనుంచి రక్షించుకోడానికి నే నావని చెయ్యడంలో తప్పేమున్నది?" అని పాపిరెడ్డి జవాబిచ్చారు.

నైజాం దగ్గర రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఆరుకోట్ల ఆస్తికి కేంద్రం సలహాపై వడ్డీ చెల్లించబడుతున్నదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ వడ్డీ ఏడాదికి 11 లక్షలరూపాయలు కాగలదన్నారు.

గోవా ఆసుపత్రిలో భారతీయసత్యాగ్రహి మరణం

ఆగస్టు 15 కాల్పులలో క్షతగాత్రుడైనాడట

బొంబాయి, అక్టోబర్ 5—శ్రీ ఆనందయ్య ప్రభయ్య గజేంద్రగడ్ (గదగ నివాసి) అనే భారతీయ సత్యాగ్రహి సెప్టెంబర్ 30 వ తేదీన రిబందార్ హాస్పిటల్‌లో మరణించినట్లు గోవన్ వార్తాపత్రిక "డియారో డినాయిటెన్" ప్రకటించింది.

ఆగస్టు 15 వ తేదీన ఆరోండాసుంచి గోవాలో ప్రవేశించిన 303 మంది సత్యాగ్రహులలో శ్రీ గజేంద్రగడ్ ఒకరట. వారిపై పోర్చుగీసువారు కాల్పులు సాగించినప్పుడు శ్రీ గజేంద్రగడ్‌కు తుపాకిగుండు తగిలినది. ఆయనను పోర్చుగీసు పోలీసులు రిబందార్ ఆసుపత్రికి తీసుకొనివెళ్ళినారట. (పి. టి. ఐ.)

చాంపరాన్ జిల్లాలో వరదలు

బెటియా, అక్టోబర్ 5—ఈ ఏడు రెండవసారిగా ఇక్కడ వచ్చిన వరదలవల్ల చాంపరాన్ జిల్లాలోని బెటియా సబ్ డివిజన్‌లో 370 గ్రామాలకు వరద తగిలింది.

మధ్యభారత్‌లోని భిండ్ జిల్లాకు చెందిన పారోన్ గ్రామంపై మాన్‌సింగ్ శిష్యుడు రూప దాడిచేసి పదిమందిని వధించాడు. ప్రతీకారమే ఈ హత్యలకు కారణమని తెలుస్తున్నది.

ఆంధ్ర మంత్రివర్గ విస్తరణ సమస్య

తక్షణమే ఎట్టి మార్పులు జరగబోవని ప్రకటన

కర్నూలు, అక్టోబరు 6—ఆంధ్ర మంత్రివర్గం తక్షణమే విస్తరింప జెయ్యబడగలదన్న వార్తలను నేడిక్కడ అభిజ్ఞవర్గాలవారు తీవ్రంగా ఖండించారు.

మంత్రి పదవులకోసం ఏడెనమండుగురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారందరు సమానమైన ప్రాబల్యం కలవారేనని, ఆ వ్యక్తులలో ఏ ఒకరిద్దరినో మంత్రులుగా తీసుకుంటే ప్రస్తుత మంత్రివర్గానికి లెజిస్లేచర్ పార్టీలో బలం తగ్గిపోగలదని నేడిక్కడ మంత్రివర్గ ప్రతినిధి ఒకరు వివరించారు.

మంత్రివర్గం ఇప్పుడే విస్తరింపజెయ్యబడగలదని ప్రకటించబడిన వార్తలు కేవలం కొందరిలో లేనిపోని ఆశలను రేకెత్తించడానికి దోహదమిచ్చినవని, ప్రత్యేకమైన అభ్యర్థుల తరఫున అవాంఛనీయమైన ప్రచారం కొనసాగించబడిందని, అట్టి ప్రచారాన్ని ప్రారంభించిన వ్యక్తులు మంత్రులపై కూడా ఒత్తిడి చేశారని ఆయన అన్నారు.

మంత్రివర్గం ఎప్పుడు విస్తరింప జెయ్యబడితే అప్పుడు కాంగ్రెసులో కలిసిపోయిన కృషీకార్ లోక్ పార్టీకి చెందిన ఒక ప్రతినిధిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని, అయితే, మంత్రివర్గంలోకి ఒకరిని ఒకసారి, మరొకరిని ఇంకొకసారి, తీసుకోవడమంటూ వుండబోదని ఆయన పేర్కొన్నారు.

మద్రాసు రాష్ట్రానికి గోదావరి నీరు

వాగ్దానం చేశామని శ్రీ గోపాలరెడ్డిగారి ప్రకటన

మద్రాసు అక్టోబరు 5— ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేటి ఉదయం ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర సాంఘిక సేవా కార్యకర్తల సంఘ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడనుంచి కోజికోడ్ వెడతారు అక్కడనుంచి కోయంబత్తూరు వెళ్ళి రెండు రోజులుంటారు అక్టోబరు 12 వ తేదీనతిరిగి మద్రాసు వస్తారు.

ఆంధ్ర ఐక్యలెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ త్వరలో విజయవాడలో సమావేశమౌతుందని, ఆంధ్ర అసెంబ్లీ మొన్నటి సమావేశములో కొన్ని కొత్త పన్నుల ప్రతిపాదనలను ఆమోదించిందని. అందువల్ల రాష్ట్రప్రభుత్వానికి అదనంగా తగినంత ఆదాయం రాగలదని ఆంధ్ర ముఖ్య మంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు తెలిపారు.

మద్రాసు ముఖ్య మంత్రి శ్రీ కె. కామరాజ్‌గారిని కలుసుకొని ఆంధ్ర, మద్రాసు సరిహద్దు సమస్యలపై మంత్రివర్గ స్థాయిని చర్చలకు ఒక తేదీని నిర్ణయించడం గురించి చర్చించగలనని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పారు.

మద్రాసు రాష్ట్రానికి గోదావరి నీటిని సప్లయి చేయడం విషయమై ఇటీవల ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజ్ గారు చేసిన సూచనపై ఏమైనా చర్యలు తీసుకొన బడినవా అని ప్రశ్నించగా "ఆ విషయమై శ్రీ కామరాజ్‌గారికి మేము వాగ్దానం చేశాము అయితే, మా ఇంజనీర్లు ఇంకా దానిపై పని ప్రారంభించలేదు." అని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు బదులు చెప్పారు.

సెకండరీ పాఠశాలలో బోధనా పద్ధతులు

తనిఖీ చేయడానికి నిపుణుల సంఘాన్ని నియమించాలని ఆంధ్ర ప్రభుత్వం యోచన

కర్నూలు, అక్టోబరు 6— సెకండరీ పాఠశాలలోని బోధనా పద్ధతులను (టీచింగ్ వర్క్) పరిశీలించడానికిగాను, సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విధంగా నిపుణుల సంఘాన్ని ఆంధ్ర ప్రభుత్వం నియమించవచ్చునని తెలుస్తున్నది.

సెకండరీ పాఠశాలలో బోధనాంశాల పట్ల హెచ్చుశ్రద్ధ చూపడంలేదన్న అభిప్రాయంతో ఇలాంటి నిపుణుల సంఘాన్ని నియమించాలని సెకండరీ విద్యా కమిషన్ అభిప్రాయపడింది. జిల్లా విద్యా శాఖాధికారులకు పరిపాలనా సంబంధమైన ఆఫీసు పని హెచ్చుగా వుంటున్నందున సెకండరీ పాఠశాలలను పూర్తిగా తనిఖీ చేయలేకుండా వున్నారని కూడా వారు అభిప్రాయ పడినారట.

అందువల్లనే, ప్రస్తుతానికి రాష్ట్రంలోని నాలుగు గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్, తదితర సిబ్బందికి, వారి కాలేజీకి చుట్టూ అయిదుమైళ్ళ దూరంలో వున్న సెకండరీ పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతను అప్పగించ వలెనన్న యోచన కలదట. ఇలా వీరి తనిఖీ క్రింద వుండే పాఠశాలల తనిఖీకి జిల్లా విద్యా శాఖాధికారులు వెళ్ళరాదన్న సూచనలు కూడా చేస్తున్నారట.

SCREEN
(The most popular English Film News Paper.)
ఈ వారం సంచికలో
ఘుమ ఘుమాయించే "మొగలాయ్" పిండివంటలు—నీలం వంటకాలు.
*
దక్షిణ ఇండియాలో మారుమూలల గ్రామాలకు మూవీ కెమెరా ప్రయాణం—ఇటాలియన్ డైరెక్టర్ అనుభవాలు.
*
వార్తా చిత్రాలకు గొప్ప భవిష్యత్తు—కెనడాలో శిక్షణ పొందిన ఫిలిం కళాకారుని ప్రత్యేక వ్యాసము.
*
పాకిస్తాన్ ఫిలిం పరిశ్రమ స్థితి—ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కార్యదర్శి శ్రీ ఆర్. వి. ఈశ్వర్ అభిప్రాయం.
*
ఫోటోలు—రెహానా చిత్రం (ముఖచిత్రం) నిగార్ సుల్తానా ఫోటో.
వెల: నాలుగు అణాలు
పాఠకులు తమకు కావలసిన కాపీలను లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.
సర్క్యులేషన్ మేనేజరు,
"స్క్రీన్"
ఎక్స్‌ప్రెస్ హౌస్, పాస్టన్ డాక్, కొలాబా, బొంబాయి-5.

బాలమిత్ర

అత్యంత ఆకర్షణీయమైన శీర్షికలతో, ఉత్సాహకరమైన కథలతో, ... మనోహరమైన బొమ్మలతో ప్రతి నెలా విద్యార్థుల ఆకర్షిస్తుంది. నవంబరు సంచిక అక్టోబరు 20వ తేదీకి విడుదల అవుతుంది. అన్ని చోట్లా ఏజెంట్లు కావాలి. వివరాలకు: 7వ, ఆచారప్పన్ వీధి, మద్రాసు-1

టెండరు

మునిసిపట్టణంలో టెలిఫోను ఎక్స్చేంజి బిల్డింగు నిర్మించడానికి టెండర్లు ... 5-10-55 నుంచి 12-10-55 తేదీ సా. 5 గం. ల వరకు, మద్రాసు 10, సెంట్రల్ పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు, మద్రాసు సెంట్రల్ డివిజన్ (వర్క్సు) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారిచే జారీచేయబడింది. టెండరు పత్రములు 10-10-55 సా. 5 గం. వరకు అమ్మబడును.

A. C. 226 (14)

టెండరు

గుంటూరువద్ద, ఎ. ఐ. ఆర్. కు 20 కి. వాట్స్. ఎం. డబ్ల్యు. ట్రాన్సుమిటర్ బిల్డింగ్ నిర్మించుటకు (కొయ్యపని మినహా బేస్ మెంట్ మీద) సి. పి. డబ్ల్యు. డి., స్టేట్ పి. డబ్ల్యు. డి., ఎం. ఇ. ఎస్., మరియు రైల్వేల అప్రూవుడు కంట్రాక్టర్ల నుండి సీలు వేసిన టెండర్లు మద్రాసు-10, కీల్పాకు, మిల్లర్సు రోడ్డు, సెంట్రల్ పి. డబ్ల్యు. డి., మద్రాసు సెంట్రల్ డివిజన్ (వార్డు) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారిచే తిరిగి కోరబడుతున్నవి. ఎస్టిమేటు ఖరీదు రు. 53,581/- ధరావతు సొమ్ము రు. 2,929/- ముగింపు తేదీ 19-10-55 సా. 3 గం.లు. టెండరు ఫారములున్ను కంట్రాక్టు యితర షరతులున్ను ఎర్నెస్టు మనీ సొమ్ము ధారాము, ఇన్కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు చూపించి 17-10-55 సా. 3 గం.ల వరకు, పై ఆఫీసునుండి గాని రాజమండ్రి, సీతంపేట సెంట్రల్ పి. డబ్ల్యు. డి., సబ్ డివిజనల్ ఆఫీసరు ఆఫీసునుండిగాని కాపీ 1-కి రు. 5/-ల వంతున (వాపసు చేయబడదు) పొందవచ్చును.

ఏ. సి.-226 (13)

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

"జగతి"
నరికొత్త మాసపత్రిక
కాపీ 8 అణాలు. ఏజెన్సీ వివరాలకు:
49 మూకతాలీ వీధి—మద్రాసు-7.

17-9-55 తేదీ గల నెం. 83 పాకాల పంచాయతీ తీర్మానము మేరకు పంచాయతీ రిజిస్టరు కంట్రాక్టరుదారుల వద్దనుండియే యికముందు టెండర్లు స్వీకరించబడును. పంచాయతీ రిజిస్టరు కంట్రాక్టర్లుగా కాగోరు వారు రు. 15/-లు ధరావత్తు చెల్లించి వారి ఆస్తి వివరములు (solvancy) గ్రామాధికారివద్ద సర్టిఫికేటుపొంది పంచాయతీ కార్యనిర్వహణాధికారికి చూపించి తమ పేర్లను పంచాయతీ ఆఫీసులో రిజిష్టరు చేయించుకొనవలయును. 30-11-54 తేదీ గల యీ విషయమును గురించిన పంచాయతీ ప్రకటనను యీ పన్నిండికి గుర్తింపు చేయడమైనది.

(సం) ఎస్. వెంకటసుబ్బారెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
పాకాల పంచాయతీ ఆఫీసు, చిత్తూరు జిల్లా.

ఈ క్రింద కనుపరచిన పనులకు 17-10-55 తేది సాయంత్రం 4-30 గంటల వరకు పాకాల పంచాయతీ ఆఫీసులో యీ క్రింది సంతకం చేసినవారిచే పంచాయతీ రిజిష్టరు కంట్రాక్టరుదారులనుండి టెండర్లను తీసికొనబడును. ఆ దినమే సాయంత్రం 5 గంటలకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును.

షరతులు మామూలు. వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

పనుల వివరం: కమతంపల్లెలోని రోడ్లు, పోలీసుస్టేషన్ రోడ్డు రిపేరు చేయుట (మెటల్, గ్రావెలుతో.)

ఎస్టిమేటు మొత్తం రు. 1860/—
కట్టవలసిన డిపాజిట్టు రు. 100/—

(సం) ఎస్. వెంకటసుబ్బారెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
పాకాల పంచాయతీ ఆఫీసు, చిత్తూరు జిల్లా.

టెండరు నోటీసు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుచే 17-10-55 తేదీ సాయంత్రము 4 గం. వరకు ఈ దిగువ సుదహరించిన చిల్లర పనులకు సీలువేసిన టెండర్లు తీసుకొనబడును. ఇతర విషయములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

20 ఆయిలుముగల రోడ్డుపనులు, పిమ్మెంటు రోడ్లులు మరమ్మత్తు మొత్తం రూ 6765-
10 ఆయిలుముగల [illegible] మరమ్మత్తు, మేసనరీ [illegible] బిల్డింగు మరమ్మత్తు పనులు రూ 2505/-

(సం) [illegible]
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
టెక్కలి పంచాయతీ, టెక్కలి 23-9-55

ఆంధ్రప్రభ
సంపాదకుడు: నార్ల వెంకటేశ్వరరావు

1955 అక్టోబర్ 7 శుక్రవారం

గ్రంథపఠనం

చదువు పెరుగుతున్నది; చదువు తగ్గుతున్నది. పరస్పర విరుద్ధంగా వున్నట్లు తోస్తున్న ఈ వాక్యంలో నిజానికి అట్టి దేదీ లేదు. "చదువు" అనే పదానికి "శబ్దార్థ చంద్రిక" క్రియగా "పఠించు" అని, విశేష్యంగా "పఠనము, విద్య" అని అర్థాలను వ్రాస్తున్నది. విశేష్యంగా "చదువు" పదానికున్న రెండు అర్థాలను దృష్టిలో పెట్టుకుంటే, ప్రస్తుతం చదువు పెరగడంతో పాటు, అది తగ్గిపోతున్నదని ఎవరైనా అంగీకరించక తప్పదు. చదువు నేర్చినవారి సంఖ్య నిస్సంశయంగా పెరుగుతున్నది. కాని, ఇందుకు అనుగుణంగా పుస్తక పఠనం పట్ల ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం లేదు. విద్యావంతులైనవారిలో గ్రంథ పఠనాసక్తిగలవారి శాతం ("పర్సంటేజ్") ఇప్పటికున్నంత తక్కువగా ముందెన్నడు లేదేమో!

చదువు తక్కువైన రోజులలో తామై చదువుకొనలేని వారు ఇతరులు చదువుతుండగా వినడానికి చెవులు కోసుకునే వారు. పురాణాది కాలక్షేపాల వద్ద ఇట్టివారు వేనకు వేలు కనబడుతుండేవారు. చదువు పెరిగిన ఈ రోజులలో చదువుకున్న వారిలో హెచ్చుమంది బడిని విడిచిపెట్టిన తర్వాత తిరిగి పుస్తకం చేత బట్టిన పాపాన అంతగా పోవడం లేదు సరిగదా, చదువు రానివారిలో ఇతరులు చదువుతుండగా వినాలన్న ఆసక్తి ఇదివరలో వలె హెచ్చుగా కానరావడంలేదు.

పుస్తకాలను చదువుతున్న వారిలో సయితం పెక్కుమంది ఉబుసుపోకకు పనికివచ్చే వాటి పట్లనే మోజు చూపుతున్నారు తప్ప, మెదడుకు పని పెట్టగల వాటి ఛాయలకైనా పోవడం లేదు. రైలులో కూర్చున్నా సేపూ రంజింపజేయగలిగిందే రసవత్తరమైన రచన; బస్సు ప్రయాణం బాధను మరపింపజేయగలిగిందే బహుళ ప్రచారం పొందగల గ్రంథరాజం. ఇందువల్లనే ప్రణయ కథకు లభిస్తున్న ప్రజాదరణలో పదవవంతుకైనా పద్యకావ్యం నోచుకోవడం లేదు; అపరాధ పరిశోధక నవలల అమ్మకంలో అరవయ్యోవంతుకూడా అన్య విధమైన రచనలకు వుండడం లేదు.

మొత్తంపై విజ్ఞానంకంటె వినోదానికే ప్రస్తుతం ప్రాధాన్యమివ్వబడుతున్నది. కనుకనే విజ్ఞానప్రదమైన గ్రంథాలకు మారుగా వినోదకరమైనవి ఆదరించబడుతున్నాయి. కేవలం మన దేశంలోనే కాక, ఇతర దేశాలలోకూడా తరతమభేదాలతో ఈ దుష్పరిణామం గోచరిస్తున్నది. దీని ఫలితంగా ఆధునిక యుగంలో ఆలోచనే తక్కువైపోతున్నది. ప్రపంచం మొత్తంమీదనే జ్ఞానతృష్ణ ఈనాడు నశించిపోయినదనడం సత్యదూరం కాగలదు గాని, ఈ తృష్ణ చాలావరకు ప్రకృతి శాస్త్రాలకే పరిమితం. అణు గర్భంలోని రహస్యాలను పెకలించడానికి ఆసక్తి విశేషంగానే చూపబడుతున్నది; అన్న స్వరూపం తెలుసుకోవాలన్న ఆకాంక్ష తక్కువ.

మరొక విషయం: ప్రకృతి శాస్త్రాలలో ప్రగతి సాధించిన శాస్త్రజ్ఞులు కలవారు కొద్దిమంది వైజ్ఞానిక వేత్తలు మాత్రమే కాగా, ప్రపంచ ప్రజా బాహుళ్యంలో అసలు ఏవిధమైన జ్ఞానతృష్ణ అంతగా లేకుండా పోతున్నది. నిత్య జీవితావసర వస్తువులను యంత్రాలు సులువుగా, "మెకానికల్"గా చేసి పెడుతున్నట్లే, మెదడుకు కావలసిన మేతను కూడా తామేమీ శ్రమపడ నవసరంలేకుండా ఎవరైనా గుళికల రూపంలో అందించితే పుచ్చుకోవాలన్న కాంక్ష జ్ఞానతృష్ణ అయితే మాత్రం, అది ప్రస్తుతం విస్తారంగానే వున్నదని చెప్పవచ్చు!

విద్య పెరుగుతున్నా, వైజ్ఞానిక శాస్త్రాలు పెరుగుతున్నా, ప్రపంచంలో విజ్ఞత పెరగకపోవడానికి కారణం,—స్వయంగా ఆలోచన చేసుకునే శక్తి క్షీణించిపోవడమే. ఈ లోపం తీరితేనే తప్ప తనను ఎదుర్కొంటున్న మహా సమస్యలను ఆధునిక ప్రపంచం సవ్యంగా పరిష్కరించుకొననూ లేదు; ప్రగతిని సాధించనూ లేదు.

ఆలోచనా శక్తికి ప్రోది చేయగలిగింది ఉత్తమ గ్రంథ పఠనం మాత్రమే! ఈ విషయాన్నే నిన్న చెన్నపురిలో "సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్"కు ప్రారంభోత్సవాన్ని చేస్తూ భారత ప్రధాని హెచ్చరించారు. పుస్తక పఠనంపట్ల ఆసక్తి అంతకంతకు తగ్గిపోతున్నదని, దీన్ని నివారించాలంటే, చౌకధరలకు మంచి పుస్తకాలను దేశభాషలలో విరివిగా ప్రచురించడం ముఖ్యావసరమని "బుక్ ట్రస్ట్" అధ్యక్షులైన డాక్టర్ ఎస్. గోవిందరాజులు నాయుడుగారు తమ స్వాగతోపన్యాసంలో చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వం కూడా దేశ భాషలన్నింటిలోను ఉత్తమ గ్రంథాల బహుళ ప్రచారానికి ఒక విస్తృత కార్యక్రమాన్ని అనుసరించనున్నట్లు ప్రధాని నెహ్రూ ప్రకటించడం ముదావహం. అందరికీ అందుబాటులో వుండగల ధరలకు అత్యుత్తమమైన గ్రంథాల ప్రచురణలో భారత ప్రభుత్వం స్థాపించనుద్దేశిస్తున్న సంస్థకే ఆదర్శప్రాయం కాగలవిధంగా, డాక్టర్ గోవిందరాజుల నాయుడుగారి అధ్యక్షతను "బుక్ ట్రస్ట్" శీఘ్ర పురోగతిని పొందగలదని ఆశిస్తున్నాము.

రాజకీయ బాధితులకు భూములు

రెవిన్యూబోర్డు సభ్యులతో మంత్రి చర్చలు

మద్రాసు, అక్టోబర్ 6—ఆంధ్ర రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నేటి మధ్యాహ్నం రెవిన్యూబోర్డు కార్యాలయానికి వెళ్ళి మొదటి సభ్యుడు శ్రీ కె. యం. ఉన్నితన్, రెండవ సభ్యుడు శ్రీ యం. పి. పాయ్ గార్లతో రాజకీయ బాధితులకు భూముల పంపకం సంగతి చర్చించారు.

రెవిన్యూ మంత్రి ఇక్కడినుంచి బయలుదేరివెళ్ళేలోగా రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ నుకూడా కలుసుకొనగలరు.

బ్రెజిల్ ఆర్థికమంత్రి రాజీనామా

రియోడిజనీరో, అక్టోబర్ 5—బ్రెజిల్ ఆర్థికమంత్రి జో వెమారియా విటాకర్ తాను సూచించిన మారకం సంస్కరణలకు ప్రెసిడెంట్ ఆమోదించక పోవడంతో రాజీనామా యిచ్చాడని అధికారరీత్యా ప్రకటించబడింది.

కోలారు బంగారు గనుల కంపెనీల డైరెక్టర్ల సమావేశంలో చెయిర్మన్ శ్రీ యం. ఎ. శ్రీనివాసన్ మాట్లాడుతూ సమస్యను పూర్తిగా పరిశీలించిన పిమ్మటగాని బంగారు గనులను జాతీయం చేసే విషయమై ఎలాంటి చర్యను తీసికొనబోవని ఇండియా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.



మెదడు తక్కువైపోతున్న ఆధునిక మానవుడు

"ప్రకృతిపై ఆధిపత్య సాధన సందర్భంగా విజ్ఞాన శాస్త్రాలలో, సాంకేతిక శాస్త్రాలలో విపరీతంగా అభివృద్ధిని సాధించిన మానవుడు బుద్ధి కుశలతలో, బహుశా నైతిక బలంలో తత్తుల్యమైన వికాసాన్ని కాంచలేక పోతున్నాడనే విషయం ఎవరికైనా ఆందోళన కలిగించక మానదు"— నెహ్రూ

ఆలోచన తక్కువైన ఆధునిక యుగం

(1 వ పేజీ తరువాయి)

చింతగల ప్రజలు ఎక్కువగా వుండడం ఎంతైనా అవసరం.

"మన మిప్పుడు నినాదాల యుగంలో—ప్రచార నినాదాలు, రాజకీయ నినాదాలు పెచ్చు పెరిగిపోయి వున్న యుగంలో—జీవిస్తున్నాము. వ్యాపార విషయం చాలా మంచిదని పదేపదే చెవి నిల్లు కట్టుకొని చెప్పడం ద్వారా వ్యక్తి మనస్సును ఒక అలవాటుకు సుముఖంగా చేయడమే ప్రచారానికి ప్రధానోద్దేశం. రాజకీయ రంగంలో ఈ ప్రచారం లక్ష్యం కూడా ఇదే. ఒక అభిప్రాయాన్ని కొద్దిపాటి మాటలలో సంక్షిప్తంగా కుదించి బిగ్గరగా అరచి చెబితే అది నినాదం అవుతుంది.

"మన ప్రాచీన గ్రంథాలలో చాలావరకు భావ ఈ విధంగా సంక్షిప్తంగా, సూత్రంగా, సూత్రప్రాయంగా కుదించబడివున్నది. అందు [illegible] ఈ సూత్రప్రాయమైన భావను వివరించ [illegible] వ్యాఖ్యాతలు అనేక గ్రంథాలను రచించారు. అయితే, ఈ సూత్రాలను నినాదాలనడం తగదు. విజ్ఞానం ఈ సూత్రాల రూపంలో ధారణాయోగ్యంగా సంక్షిప్తం చేయబడింది.

సంక్షిప్త విజ్ఞానం

"ఇప్పుడు అడ్వర్టయిజ్ మెంటుల రూపంలో విజ్ఞానం సంక్షిప్తం చేయబడుతున్నది. సర్వకాలానికి పనికివచ్చే సంక్షిప్త విజ్ఞానంతో ఆధునిక కాలపు విజ్ఞానాన్ని పోల్చిచూస్తే చిత్రంగా వుంటుంది. ప్రకృతిపై ఆధిపత్య సాధన కృషిలో మానవుడు ఆధునిక యుగంలో విజ్ఞాన, సాంకేతిక శాస్త్ర రంగాలలో విపరీతంగా అభివృద్ధి పొందినాడు. కాని, దానితో తుల్యమైన బుద్ధికౌశల్యం, నైతికశక్తి అతనిలో పెంపొందకపోవడం చూస్తే ఎవరికైనా ఆందోళనకలుగక మానదు.

"ఆధునిక యుగ విజ్ఞానం అడ్వర్టయిజ్ మెంటు నినాదాలలో మూర్తీభవించిందని చెప్పవచ్చు. ఇది ఎంతవరకు పోతుందో చెప్పలేము. వ్యక్తిగతంగా నాకు అడ్వర్టయిజ్ మెంటులంటే సరిపడదు. అడ్వర్టయిజ్ మెంటును చూడటంతోనే దానిలో పొగడబడి సిఫారసు చేయబడిన వస్తువుపై నాకు వైముఖ్యం కలుగుతుంది. అయితే, ఇది ప్రత్యేకంగా నాలోని లోపమనుకుంటాను. ఇది ఇలాగచెయ్యి, అది అలాగచెయ్యి అని ఎవరైనా నాకు చెప్పడం నేను ఎంతమాత్రం సహించలేను. ఏ వస్తువునైనా నాకు యిష్టం వుంటే స్వీకరిస్తాను; లేకపోతే నిరాకరిస్తాను. అంతేగాని ఇది నీకు మంచిది, ఇది చెడ్డది అని పదేపదే చెప్పి బలవంతంగా నా మనస్సును మార్చడానికి ఎవరైనా ప్రయత్నించడానికి మాత్రం నేను అనుమతించజాలను. ఈ విషయంలో మాత్రం నేను అందరితోటి పాటుపడనుకాననుకుంటాను, ఇది బహుశా అసాధారణ లక్షణమై వుండవచ్చు.

"అయితే, ఒకటిమాత్రం నిజం; పట్టి చదవడంచాలదు; ప్రతివ్యక్తి తాను చదివిన దానినిగురించి స్వతంత్రంగా తర్కించుకొని ఆలోచించుకోవాలి.

"ఈ మధ్య ఈ యుగపు మహాపురుషులలో ఒకడైన డాక్టర్ ష్వైట్జర్ రచించిన గ్రంథాన్ని నేను చదివాను. ఆయన చాలా అద్భుతమైనవాడు. ప్రజలు స్వతంత్రంగా ఆలోచించుకోవడం మానివేసినందుకు, ఒకవేళ కావాలని మానివేయక పోయినా వారిలో ఆలోచనా శక్తి క్రమంగా నశించిపోతున్నందుకు ఈ యుగం గతి ఏమి కావాలని ఆయన వాపోతాడు. మనం రాజకీయ రంగంలో నేమి, ఇతర రంగాలలో నేమి నినాదాలతో గొంతుకలించుకొని కేకలు వేస్తున్నాము. అడ్వర్టయిజ్ మెంట్ ధాటికి ఒక పర్యవసానమే ఇది. మనలోకాల చాలా పెద్ద లోపాలలో ఇది ఒకటి. ఈ పరిస్థితిని చక్కదిద్దడం ఎలాగ?

"పరిమితమైన కొన్ని రంగాలలో, ఉదాహరణకు సాంకేతిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, ఇంజనీరింగ్ మున్నగు రంగాలలో ఆలోచనాశక్తి విపరీతంగా అభివృద్ధి చెందిన మాటనిజమే. ఈ రంగాలలో మహా[illegible] ఆలోచనాపరులున్నారు, కాని ప్రపంచం ఎక్కువ సంకుచితమై పోతున్న కొద్దీ నేడు మనం ఎదుర్కొనవలసి వస్తున్న మహత్తర సమస్యలను గురించి తీవ్రంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించడం తగ్గిపోతున్నది.

"ఒక అభిప్రాయాన్ని ఆడంబర పూరితమైన కేకలతో సందడిగా చెప్పడమే నినాదం అవుతుంది. ఈ రోజులలో అమిత శక్తిమంతమైన నినాదం ఒక విధంగా యాటంబాంబు అని చెప్పవచ్చు. దీని తరువాత హైడ్రోజన్ బాంబు నినాదం, అటు పిమ్మట అంతకంటె ఎక్కువ భయంకరమైనదిగా పరిణమించగల కోబాల్ట్ బాంబు నినాదం రావచ్చు. కాని, ప్రస్తుతానికి యాటంబాంబు నినాదంతో పోటీచేయగల నినాదం మరొకటి లేదని చెప్పవచ్చు. అయితే, యాటంబాంబుకు మనం దాసోహం అనవలసిందేనా? ఎంతమాత్రం కాదు. దీనికి మనం మార్గాంతరాన్ని అన్వేషించాలి. దీనిని మనం కేకలతో, సందడితో ఎదుర్కొనలేము. కనుక కేకలు, నినాదాలు లేకుండా తద్భిన్నమైన నిశ్శబ్దంతో, ప్రశాంతతతో దీనిని మనం ఎదుర్కొనడానికి ప్రయత్నించవచ్చు.

"మనం వ్యక్తులుగా గాని, జాతులుగా గాని దౌర్జన్య మార్గంలో ఒకరితో ఒకరం పోటీపడుతూ వుంటే దాని పర్యవసానంగా యాటంబాంబు ప్రయోగించబడే పట్టాన్ని చేరుకుంటాము. హింసను ఎదుర్కొనడానికి బహుశా అహింసఒక్కటే మార్గం వున్నదని చెప్పవచ్చు. ఈ స్థాయిలో యాటంబాంబు సయితం పోటీ చేయజాలదు."

ప్రజలలో పుస్తకాలను చదివే అలవాటును పెంపొందింపజేయవలసిన ఆవశ్యకతను గురించి పునస్స్పష్టంచేస్తూ నేడు ప్రచురించబడే వాటిలో అత్యధికంగా దుష్ట గ్రంథాలు కానవస్తున్నవనీ, ప్రజలమనస్సులో నీచమైన కోరికలను, ఉద్రేకాలను ప్రేరేపించే పుస్తకాలు చాలా బయలుదేరుతున్నవనీ, అట్టి పుస్తకాలను చదవడంకంటె అసలు పుస్తకాలు చదవకపోవడమే మానుకోవాలి తోస్తుందనీ, అయితే, దుష్ట గ్రంథాలను చూచి భయపడరాదనీ, అవి మనకొక సవాలు వంటివనీ, దాన్నివి ఎదుర్కొని విర్జించాలనీ పండిట్ నెహ్రూ స్పష్టంచేశారు.

ప్రజాస్వామ్యం దృష్ట్యాగాని, శాస్త్రవిజ్ఞానం దృష్ట్యాగాని, ఆధునిక పరిస్థితుల దృష్ట్యాగాని మరేవిధంగా చూచినా ప్రజలందరు చదువను, వ్రాయను నేర్చినవారై వుండడం అత్యంత ఆవశ్యకమనీ, తరవాత ప్రతివ్యక్తి కొంతవరకైనా విద్య నభ్యసించినవాడై వుండాలనీ, అటు పిమ్మట వీరందరు కూడా పుస్తకాలు చదివే అలవాటును అలవరచుకోవాలనీ, స్కూళ్ళలోను కాలేజీలలోను చదువుకొన్న మన బాలబాలికలలో చాలామందిలో కారణమేదైనా ఈ మంచి అలవాటు కానరాకపోవడం శోచనీయమనీ, గ్రంథాలను చదవవలసిందిగా మనం ఎవరిని బలవంతం చేయలేని మాట నిజమే అయినా ప్రజలలో పుస్తకాలు చదవాలనే ఆసక్తి కలగడానికి తగు వాతావరణాన్ని మనం కల్పించి వారిలో అలవాటును పెంపొందించవచ్చుననీ, మంచి పుస్తకాలను చక్కగా అచ్చువేసి తక్కువ ధరలకు అందజేయడం ఇందుకు విశేషంగా తోడ్పడగలదనీ, మన దేశంలో పెద్ద పెద్ద గ్రంథ ప్రచురణ సంస్థలు లేని లోపం తీర్చాలనీ, ప్రస్తుతం ప్రచురణ కర్తలు గ్రంథకర్తలకు సంతృప్తికరమైన ప్రతిఫలం యివ్వలేకపోతున్నారనీ, బ్రిటన్ మున్నగు దేశాలలో మంచి పుస్తకాలు చౌకగా ప్రచురించబడి తక్కువధరలకు విక్రయించబడుతున్నవనీ, సోవియట్ యూనియన్ లో అన్నివర్గాల ప్రజలలోను కూడా పుస్తకాలు చదివే అలవాటు విశేషంగా వున్నదనీ, పుస్తకాలు చౌకగా విక్రయించబడడమే ఇందుకు విశేషంగా దోహదం చేయగలదనీ, పుస్తకాలు చదివినకొద్దీ ఆలోచనాశక్తి అభివృద్ధి కాగలదని ఆయన వివరించారు.

పిమ్మట, ఆయన సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ శీఘ్రగతిని అభివృద్ధిలోనికి రావాలని ఆశీర్వదించారు.

పెకింగ్ పరిగణనకు సిరియన్ సభ్యుల సూచన

డమాస్కస్, అక్టోబర్ 6—[illegible] ప్రభుత్వాన్ని గుర్తించి, దానితో రాయబారుల [illegible] సంబంధాలను ఏర్పాటు చేయవలసినదిగా సిరియన్ ప్రభుత్వాన్ని కోరే ఒక బిల్లును 36 మంది సిరియన్ పార్లమెంటు సభ్యులు నేడు ప్రతిపాదించారు.

అణుశక్తి శాంతికాల ప్రయోజనాలపై చర్చ

శుక్రవారంనాడు ప్రారంభించడానికి సమితి రాజకీయ సంఘం నిర్ణయం

న్యూయార్క్, అక్టోబర్ 6— అణుశక్తి శాంతికాల ప్రయోజనాలపై వచ్చే శుక్రవారంనాడు చర్చ ప్రారంభించడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి చెందిన రాజకీయ సమస్యల సంఘం నేడు నిశ్చయించింది. అల్జీరియా సమస్యతో సహా ఎజెండాలోని తక్కిన అంశాలలో దేనికి అధికతర ప్రాముఖ్యమిచ్చి ముందుగా చర్చించాలనే విషయాన్ని నిర్ణయించడం వాయిదా వేయబడింది కూడా.

అల్జీరియా సమస్యను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండా, ఎజెండాలోని అంశాలలో వేటికి తక్కిన వాటికంటె అధికతర ప్రాముఖ్యమిచ్చి ముందుగా చర్చించాలి. ఏ వరుసలో వాటిపై చర్చ జరపాలి అనే విషయాన్ని నిర్ణయించడం వాయిదా వేయబడాలని కొలంబియా ప్రతినిధి మిస్టర్ ఫ్రాన్సిస్కో ఉర్రుటియా ప్రతిపాదించారు. ఇందుకు సభ్యులలో ఎవరూ అభ్యంతరం తెల్పనందున ఈ ప్రతిపాదన వోటింగు తీసుకొనకుండానే ఆమోదించబడినట్టు ప్రకటించబడింది.

అల్జీరియా సమస్యను ఎజెండాలో చేర్చుకోవాలని జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించిన ఆసియా, ఆఫ్రికా రాజ్యవర్గంలోని ముఖ్య రాజ్యమైన ఇండియా ప్రతినిధివర్గానికి నాయకుడైన శ్రీ వి. కె. కృష్ణమీనన్, సోవియట్ ప్రథమ ఉపవిదేశాంగ మంత్రి మిస్టర్ వి. వి. కుజ్నెట్సావ్ కొలంబియా ప్రతిపాదనను బలపరిచారు.

ప్రపంచ వ్యవహారాల ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అణుశక్తి శాంతికాల వినియోగంపై మునుముందుగా చర్చ జరగాలనడం సమంజసంగానే వున్నదని శ్రీ కృష్ణమీనన్ అంగీకరించారు.

ఆయుధవిసర్జన సమస్యను గురించి శాంతియుతంగా చర్చించాలని సోవియట్ యూనియన్ విశ్వసిస్తున్నదనీ, ఈ విషయంపై చర్చకు తగినంత వ్యవధి కేటాయించబడాలనీ సోవియట్ ప్రతినిధి తెలియజేశారు.

రాజకీయ సంఘంలో చర్చించబడే సమస్యలన్నింటిలోనికి ఆయుధ విసర్జనకు అత్యంత ప్రాముఖ్య స్థానమివ్వబడాలని కూడా ఆయన సూచించారు.

ఫ్రాన్సు పరిపాలనక్రిందవున్న అల్జీరియా సమస్యను తన ఎజెండాలో చేర్చుకోడానికి జనరల్ అసెంబ్లీ నిర్ణయించినందుకు నిరసనసూచకంగా క్రిందటి వారాంతంలో ఫ్రాన్సు అసెంబ్లీ నుంచి తన ప్రతినిధివర్గాన్ని ఉపసంహరించుకున్న సంగతి పాఠకులకు విదితమే. అల్జీరియాపై చర్చ జరపడం తన ఆంతరంగిక వ్యవహారాలలో సమితి జోక్యం కలిగించుకోవడమే కాగలదని అప్పుడు ఫ్రాన్సు వాదించింది.

[illegible] క్రింది సమస్యలపై చర్చ జరపడానికి నిశ్చయించింది. అవి, [illegible] పాలస్తీనా శరణార్థుల సమస్య, దక్షిణాఫ్రికా భారతీయ సమస్య.

బ్రెజిల్ ప్రతినిధి నూతనసభ్యత్వ [illegible] కొత్త దేశాల సభ్యత్వ సమస్య ఎజెండాలో కడపటి అంశంగా చేయడానికి నిర్ణయించబడింది.

జపాన్, స్పెయిన్‌లతో సహా మొత్తం 18 దేశాలకు సమితిలో సభ్యత్వ మివ్వడానికి చేయబడిన ఒక క్రొత్త ప్రతిపాదనను తాను శ్రద్ధగా పరిశీలించగలనని సోవియట్ విదేశాంగ మంత్రి మిస్టర్ మొలటోవ్ క్రిందటి వారాంతంలో మాస్కోకు బయలుదేరే ముందు వాగ్దానం చేశారు.

ఈ కొత్త ప్రతిపాదనలో సమితిలో సభ్యత్వానికి సిఫారసు చేయబడుతున్న 18 దేశాలు ఇవి: బల్గేరియా, రుమేనియా, హంగరీ, ఆల్బేనియా, ఔటర్ మంగోలియా (ఈ అయిదు రష్యాచే ప్రతిపాదించబడుతున్నట్టివి) జపాన్, స్పెయిన్, ఆస్ట్రియా, ఇటలీ, ఫిన్లెండ్, కంబోడియా, లావోస్, సింహళం, ఐర్లెండ్, జోర్డాన్, లిబియా, నేపాల్, పోర్చుగల్.

మిత్రరాజ్య సమితిలో సభ్యత్వానికి స్పెయిన్ పెట్టుకున్న దరఖాస్తును అమెరికా బలపరచగలదనీ, దీనిని బట్టి అమెరికా విధానంలో మార్పువచ్చినట్లు భావించరాదనీ అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ నేడు వాషింగ్టన్‌లో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

స్పెయిన్ దరఖాస్తును రష్యా వీటో చేయక పోవచ్చునని ఇక్కడి రాజకీయ పరిశీలక వర్గాలవారు సూచిస్తున్నారు కూడా.

సమితి కొత్త దేశాల సభ్యత్వ సమస్య

సామరస్యపూర్వకంగా పరిష్కారం కాగల అవకాశాలు

న్యూయార్క్, అక్టోబరు 4—ప్రస్తుతం ప్రతిష్టంభన రూపసాగుతున్న సమితిలో కొత్త దేశాల సభ్యత్వ సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం కాగల అవకాశాలున్నట్లు ప్రబలంగా కానవస్తున్నట్లు నేడు జనరల్ అసెంబ్లీకి చెందిన రాజకీయ సంఘానికి తెల్పబడింది.

[illegible] ఈ సమస్యపై చర్చ జరప [illegible] తున్నది.

ప్రత్యేక రాజకీయ సంఘం వరుసగా ఈ

విద్యార్థులలో క్రమశిక్షణ పెంపుదల

ప్రణాళికక్రింద కొన్ని రాష్ట్రాలలో అమలుపరచబడుతుందట

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబరు 4—విద్యార్థులలో క్రమశిక్షణ పెంపొందించడానికై ఇంతవరకు చిన్న ఎత్తున నిర్వహించబడుతున్న ప్రణాళిక ఢిల్లీ రాష్ట్రంలోని సెకండరీ స్కూళ్ళలోను, ఇండియాలోని మరికొన్ని ప్రాంతాలలోను అమలుపరచబడనున్నది.

ఈ ప్రణాళిక పరంగా ఇంత వరకు దాదాపు 1,35,000 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. వారికి వ్యాయామంలో శిక్షణ యివ్వబడింది. అంతే కాక సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాలు అనేకం వారికి బోధింపబడినవి.

పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన, శరణార్థి విద్యార్థులకు ఈ ప్రణాళిక పరంగా శిక్షణ యివ్వడం నిమిత్తం రెండు లక్షల రూపాయలు మంజూరు చెయ్యబడినవి. తూర్పు బెంగాల్ శరణార్థి విద్యార్థులకుగాను ఒక లక్ష రూపాయలు యివ్వబడినవి.

ఇప్పుడు ఈ ప్రణాళిక కాశ్మీర్‌లోను, ఇండియాలోని మిగతా ప్రాంతాలలోను అమలు పరచబడుతుంది.

కేంద్ర విద్యాశాఖ ఈ ప్రణాళికను ఆమోదించినదట. "సి" తరగతి రాష్ట్రాలు దీన్ని [illegible] వంపబడుతున్నట్లు తెలుస్తున్నది.

బెంగాల్‌కు బీహారు ప్రాంతాలు

4 వేల చదరపు మైళ్ళ కలపాలని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు

కలకత్తా, అక్టోబర్ 6—ఫజల్ ఆలీకమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం, బెంగాల్ బీహారు సరిహద్దుల సర్దుబాటులో బీహారు నుంచి 3,812 చదరపు మైళ్ళ ప్రాంతం 17 లక్షల జనాభాతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేర్చవలసి వుంటుందని తెలుస్తున్నది. ఉత్తర బెంగాల్, దిగువ బెంగాలి మధ్య కృష్ణగంజ్ సబ్-డివిజన్‌లో "పూర్ణియా"గా (కారిడార్) పరిగణించాలని సిఫారసు చేసిన ప్రాంతాన్ని చేర్చకుండానే ఈ అంకెలు తయారు చేయబడినవి.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై పశ్చిమ బెంగాలు మంత్రివర్గం నేడు చర్చలు జరిపింది. కమిషన్ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలియరాలేదు. కాని, పరిపాలనా సౌలభ్య దృష్ట్యా బీహారులోని కొన్ని ప్రాంతాలను బెంగాలులో చేర్చాలని తమ ప్రభుత్వం చేసిన వాదనను ఫజల్ ఆలీ కమిషన్ ఆమోదించినందుకు కొందరు బెంగాల్ మంత్రులు సంతృప్తి ప్రదర్శిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో చేర్చవలసిన [illegible] ప్రాంతాల నుంచి మానభూమ్ సబ్‌డివిజన్‌లోని ధాన్బాదు ప్రాంతాన్ని మినహాయించారట, ఈ బొగ్గుగనులను బెంగాల్ రాష్ట్రానికి చేర్చినట్లయితే, బీహారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తలక్రిందులు కాగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారట.

సంతాలి పరగణాలలోని కొన్ని ప్రాంతాలను తనకు రావాలని పశ్చిమ బెంగాలు చేసిన వాదనను ఫజల్ ఆలీ కమిషన్ నిరాకరించిందట కూడా.

అక్టోబర్ 30వ తేదీన ప్రధాని నెహ్రూ సూరత్ వచ్చినపుడు చర్ఖా మంచి గంధపు పెట్టెలో పెట్టిన పత్రాన్ని పెట్టి ఇవ్వాలని మునిసిపాలిటీ తీర్మానించింది.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
12-10-55
ఇందులో
★ సంకల్ప వికల్పాలు (సీరియల్) —[illegible]
★ పోస్టుమేన్ (స్కెచ్) —[illegible]
★ ప్రాణదాత (కథ) —[illegible]
★ [illegible] (నవ్యనాటిక) —శ్రీ [illegible]
★ [illegible] (కథ) —శ్రీమతి [illegible]
★ సోమర్సెట్ మామ్ "ఆఫ్ హ్యూమన్ బాండేజ్" ([illegible])
★ [illegible] (సీరియల్) ([illegible])
★ [illegible] (కథ) —శ్రీ [illegible]
★ [illegible] ([illegible])
ఇంకా తెలుగు—[illegible]
64 పేజీలు ★ ★ 4 అణాలు

బురామి ఒయాసిస్ పేచీ

సౌదీ అరేబియా లంచం యత్నంపై బ్రిటన్ విమర్శ

లండన్, అక్టోబర్ 4— పెట్రోలు గనుల వల్ల పడగల బురామీ ఒయాసిస్ ను తన అధీనం చేసుకొనడానికి సౌదీ అరేబియా మూడుకోట్ల పౌనులు లంచాలిస్తున్నదని బ్రిటన్ నేడు నిందారోపణ చేసింది.

ఈ వివాద పరిశీలనకు నియమించబడిన అంతర్జాతీయ న్యాయ సంఘం విషయంలో సౌదీ అరేబియా జోక్యం కలిగించుకొంటున్నదనీ ఈ జోక్యం ఫలితంగానే న్యాయ సంఘంలోని సభ్యుడు సర్ రీడర్ బుల్లార్డ్ రాజీనామా యివ్వాడని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ఈ ప్రకటనలో పేర్కొన్నది.

ఒక సౌదీ అరేబియా ఏజంటు ఒయాసిస్ కు వారసత్వం కలిగి బ్రిటన్ చే సమర్థింపబడుతున్న అబుదాబీ సోదరునికి షిన రాజుకే 3 కోట్ల స్టర్లింగ్ (సుమారు 40 కోట్ల రూపాయలు) లంచమిప్పించడానికి వాగ్దానం చేశాడని కూడా బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం అన్నది.

లెబనాన్ నిర్ణయం

టర్కీ, ఇరాక్ రక్షణ సంధిలో చేరరాదని

బీరూట్, అక్టోబర్ 5— లెబనాన్ లోని రషీద్ కెర్మె ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ఆమోదిస్తూ లెబనీస్ పార్లమెంటు వోటు వెయ్యడం ద్వారా తన విశ్వాసం ప్రకటించింది.

పార్లమెంటు సభ్యులలో 30 మంది ప్రభుత్వ విధానానికి అనుకూలంగాను, ఏడుగురు వ్యతిరేకంగాను వోటు వేశారు. ముగ్గురు వోటు వెయ్యలేదు.

తన ప్రభుత్వం ఏ పరిస్థితిలోను టర్కీ-ఇరాక్ రక్షణ ఒడంబడికలో చేరబోదని ప్రధాన మంత్రి కెర్మె పార్లమెంటుకు హామీ ఇచ్చాడు.

పర్షియా కూడా చేరకపోవచ్చు

టెహరాన్, అక్టోబర్ 5— పాశ్చాత్యరాజ్యాలు మధ్యప్రాచ్యంలో తలపెట్టే ఏ రక్షణ ఒడంబడికలోనైనా పర్షియా చేరదగు అవకాశాలు తక్కువవుతున్నవని ఇక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఒడంబడికలో చేరవలసినదిగా పర్షియాకు నచ్చచెప్పే నిమిత్తం టర్కీ అధ్యక్షుడు టెహరాన్ లో ఏడు రోజులపాటు వున్నప్పటికీ ఒడంబడిక ప్రతిపాదనలను తాను సమగ్రంగా పరిశీలించకుండా ఏ ఒప్పందానికైనా సిద్ధపడడానికి పర్షియా రాజు అంగీకరించక [illegible] లేదు.

ఒడంబడికలో చేరితే పొరుగు రాజ్యం రష్యాతో సంభవించగల పరిణామాలను గురించి సైనికవ్యయం హెచ్చించడం మూలంగా ఆర్థిక స్తోమతకు కలగదగు చిక్కులను గురించి పర్షియా ముఖ్యంగా యోచిస్తున్నది.

ఏ ఇతర రక్షణ ఒడంబడికలలోను పర్షియా చేరదగు అవకాశంలేకుండా తాను పర్షియాతో 39 సంవత్సరాల విరాక్రమణ ఒడంబడికను చేసుకొనడానికి సిద్ధంగా వున్నానని రష్యా తెలియజేసింది.

తన సైనిక పాటవాన్ని పెంపొందించుకొంటూ తటస్థంగా వుండడమే పర్షియా అభిమతమని, ఏ సైనిక కూటాలలోను తాము చేరబోమనీ పర్షియన్ విదేశాంగ మంత్రి మిస్టర్ ఎంటెజాం అన్నాడు.

అమెరికా ప్రభుత్వం మధ్య ప్రాచ్య వ్యవహారాల శాఖా అసిస్టెంట్ మంత్రి జార్జి ఎలెన్ బీరట్ లో లెబనాన్ ప్రధానిని కలుసుకొని ఆయనతో చర్చించాడు.

"జాతీయ వికాసానికి లలిత కళల పునరుద్ధరణ అవసరం"

మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలుకు శంకుస్థాపన చేస్తూ ప్రధాని నెహ్రూ ఉద్బోధ

మద్రాసు, అక్టోబర్ 6—

జాతి ఆత్మ దాని రాజకీయవాదుల ద్వారా కాక, దాని కళల ద్వారానే ఎక్కువగా వ్యక్తీకృతి మవుతుందని, అందువల్ల మన ప్రాచీన కళలను పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా కలదని నేడు ప్రధాని నెహ్రూ ఇక్కడ పేర్కొన్నారు.

ఇక్కడ మౌబ్రేస్ రోడ్డులోని సంగీత అకాడమీ నూతన భవనానికి శంకుస్థాపన చేసి, అకాడమీ సహాయార్థం పద్మభూషణ్ శ్రీమతి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి జరిపిన పాట కచ్చేరీకి హాజరు కావడంతో ఇక్కడ ప్రధాని నెహ్రూ ఆఖరు కార్యక్రమం ముగిసింది.

పాట కచ్చేరీ సరిగా 5-30 నిమిషాలకు ప్రారంభమయింది. మంత్రులు, న్యాయమూర్తులు మొదలగు వారితో సహా సుమారు 5,000 మంది హాజరైనారు. సరిగా 7-20 నిమిషాలకు ప్రధాని నెహ్రూ వచ్చారు ఆయనతో గవర్నరు శ్రీ ప్రకాశ, శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కలరు.

రోజంతా రద్దీ కార్యక్రమాలతో అలసివున్న ప్రధాని నెహ్రూకు శ్రీమతి సుబ్బులక్ష్మి మనోహర గాన రస వాహిని సేద దీర్చింది. ఆయన ఈ కార్యక్రమానికి ఎంత అలసి వచ్చారో కార్యక్రమం ముగించుకొని వెళ్ళేటప్పుడు అంత నవోత్సాహ శక్తి పూరితులై వెళ్ళారు. గాన ప్రభావం ఆయనపై స్పష్టంగా కనిపించింది.

అకాడమీ ఉపాధ్యక్షుడు, యూనియన్ పారిశ్రామిక శాఖామంత్రి అయిన శ్రీ టి. టి కృష్ణమాచారి ప్రధానికి స్వాగతం చెపుతూ, ఈ అకాడమీ 28 సంవత్సరాల చరిత్రను వివరించారు. 1927 మద్రాసు కాంగ్రెస్ పక్షాన సంగీత శాఖ తరువాత ఈ అకాడమీగా రూపొందిందన్నారు. కర్ణాటక సంగీతాన్ని ఇది ఆదినుంచీ పోషిస్తున్నదని, లోగడ హిందుస్థానీ సంగీతానికి కూడా స్థానం కల్పించబడిందని, ఈ అకాడమీ ప్రోత్సహించే కళలలో భరతనాట్యం ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ అకాడమీకి ఎప్పుడూ ధన లోపం కలుగలేదని అంటూ, అయినా ఇంకా ఎక్కువ డబ్బు వుండివుంటే దీని కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా విస్తరించి వుండేవన్నారు.

ఏ సంగీతమైనా మైక్రోఫోన్ మొదలైన [illegible] వని, గాయకుని కంఠస్వరం సహజంగా, నూటిగా వినిపించినప్పుడే దాని మాధుర్యం తెలుస్తుందని అంటూ, అందుచేత మైక్రోఫోన్ల అవసరం లేకుండా ఎక్కువమంది శ్రోతలకు వినిపించే ధ్వనివిస్తరణ లక్షణాలు గల హాలును నిర్మించవలసిన అవసరం ఈ అకాడమీకి ఎన్నాళ్ళనుంచో ఏర్పడివున్నదని ఆయన అన్నారు. ఇందుకు ధనం కావాలని వున్నదన్నారు. ఈ విషయంలో శ్రీమతి సుబ్బులక్ష్మి సహాయాన్ని మెచ్చుకున్నారు. నేటి యీ ఉత్సవం సందర్భంగా 1,60,000 రూపాయలు వసూలైనాయన్నారు. ఇప్పుడు అటువంటి సలక్షణమైన పాట కచ్చేరీ హాలును నిర్మించగలమనే ధైర్యం వచ్చిందన్నారు. ప్రజల సహాయాన్ని అర్థించారు.

ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ, తనకు లలిత కళలలో, ముఖ్యంగా సంగీతంలో చిన్నప్పుడు శిక్షణ ఇవ్వబడలేదని, తన విద్యాభ్యాసంలో అదొక లోపమని, కాగా ఇప్పుడు తాను సంగీత ప్రాశస్త్యాన్ని ఒక శిక్షణ లేని సామాన్యునిగా మాత్రమే గుర్తించగలనని అన్నారు.

కళలను ఆనందింపడంలో తన సొంత శక్తి సామర్థ్యాల మాట అలా వుంచి, వాస్తవాన్ని గుర్తిస్తే, ఏ జాతి జీవితంలో నైనా కళలకు గల ప్రాధాన్యం అత్యంతమైనదని ఆయన అన్నారు. గత కొద్ది సంవత్సరాలలోను సంగీతం, నృత్యంపట్ల ప్రజల అభిరుచి చాల అభివృద్ధి చెందిందని, ఇది చాల శుభసూచన అని పేర్కొన్నారు. గత ఏడెనిమిది సంవత్సరాలలోను ఈ విషయంలో మన దేశం చాల ముందంజ వేసిందన్నారు. శాస్త్రీయ సంగీత, నృత్య కళలే గాక, జానపద నృత్య, సంగీత కళలు కూడ సమానంగా, అద్భుతంగా అభివృద్ధి పొందుతున్నాయన్నారు. క్రొత్త శక్తు లనేకం వికసిస్తున్నా యన్నారు. దీనినంతను చూడగా మన అభివృద్ధి వట్టి ఆడంబరమైనది మాత్రమే కాదని, అది దృఢమైనదీ, లోతైనదీ కూడా నని వ్యక్తమవుతున్న దన్నారు.

కొంతవరకు తన తరంలోను, అంతకు పూర్వపు తరంలోనుకూడా భారతీయులు భారతీయకళలను ఏవో సిగ్గుమాలిన పనులుగా చూశారని, అందుకే వాటిని ఎవరూ ప్రోత్సహించలేదని ప్రధాని అన్నారు. ఈ నాడు పరిస్థితి మారిందన్నారు. నేటి కళాప్రదర్శనల పట్ల తనకు అత్యంత గౌరవం కలదన్నారు.

"దేశంలో రాజకీయవాదులు చాలమంది కలరు. వారిలో కొందరు మంచివారు. కొందరు అంత మంచివారుకారు. ఏమైనా, రాజకీయవాదులు ఒకందుకు పనికివస్తారు. అయితే జాతి ఆత్మ రాజకీయ వాదులద్వారా కంటె కళలద్వారానే ఎక్కువగా వ్యక్తమవుతుంది. అందువల్ల కళలను అభివృద్ధిపరచాలి. కళలద్వారా వ్యక్తం కావడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి" అని ప్రధాని ఉద్బోధించారు.

కళల పునరుద్ధరణకు, అభివృద్ధికి జయప్రదంగా కృషి చేస్తున్న దక్షిణాదిని ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ప్రాచీన ధర్మలను యథాతథంగా అనుసరించడం ఈ కాలంలో పనికిరాదని, క్రొత్తను కూడ యథాతథంగా స్వీకరించ గూడదని, భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా నూతన సాధన సంపత్తిని మలచుకోవాలని అంటూ, ఈ పని చాల కష్టమైనదని ప్రధాని అన్నారు. ఇటీ పనిని సాధించదలచిన ఈ అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆధునిక సాధన సంపత్తితో అన్ని సౌకర్యాలను కలిగిస్తూ, భారతీయ సంప్రదాయకమైన ధ్వని విస్తరణ లక్షణ లక్షితమైన హాలును నిర్మించబూనడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ హాలు ప్లాను తనకు చాల నచ్చిందని, ఇతరులకు ఇది మార్గదర్శకం కావాలని అన్నారు. ఢిల్లీలోని భవనాలు ఎంత పెద్దవీ, గొప్పవీ అయినా, వాటిలో అందమే కనిపించదని, ఢిల్లీలో ఒక నేషనల్ థియేటర్ ను నిర్మించడానికి చిరకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు ఇంకా ఆకాశ కుసుమాలుగానే వున్నాయని చెపుతూ, మన ఇంజనీర్లు శిల్ప సౌందర్యదృష్టి కూడా అలవరచుకోవాలని ఆయన అన్నారు

ఈ అకాడమీ హాలు ప్లాను వేసిన ఇంజనీరు అభినందనీయు దన్నారు.

"వైమానిక శిక్షణ: భారత యువకులు మరింత శ్రద్ధ చూపాలి"

—ప్రధాని జవాహర్ లాల్ హెచ్చరిక

మద్రాసు, అక్టోబర్ 6—

వైమానిక శిక్షణలో మరింత శ్రద్ధాసక్తులు చూపవలసిందని భారతి యువజనులకు ప్రధాని పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ నేడిక్కడ విజ్ఞప్తి చేశారు.

మద్రాసు ఫ్లయింగ్ క్లబ్బు రజతోత్సవాలకు అధ్యక్షత వహించిన సందర్భంలో పండిట్ నెహ్రూ ప్రసంగిస్తూ ఇండియాలో ఫ్లయింగ్ క్లబ్బుల కార్యక్రమాలలో విదేశాలలో అంతగా బొట్టుకత చూపబడటం లేదని విని ఆశ్చర్యపడినా నన్నారు.

పండిట్ నెహ్రూ ఫ్లయింగ్ క్లబ్బుకు రాగానే జాతీయ యువజన దళంవారు ఆయనకు వందనం సమర్పించారు. ప్రధాని పట్ల గౌరవ సూచకంగా హెచ్. టి-2 విమానాలు మూడు ఆకస్మాత్తుగా గగనపథంనుంచి చాలా దిగువకు వచ్చి వెంటనే పైకి ఎగిరినవి.

అంతకుముందు మద్రాసు వ్యవసాయశాఖా మంత్రి శ్రీ భక్తవత్సలం విమాన వస్తు ప్రదర్శనకు ప్రారంభోత్సవం జరిపారు.

ఫ్లయింగ్ క్లబ్బుకు ఇండియా వైస్-ప్రెసి… "ఫ్లయింగ్ క్లబ్బులు ముఖ్యమైన సంస్థలు మన ప్రజలు మరింత సాహసవంతులు కావడానికవి దోహదమిచ్చునవి" అని పేర్కొన్నారు.

మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, ఎయిర్ మార్షల్ ముఖర్జీ ప్రభృతులు కూడా సందేశాలు పంపారు.

పండిట్ నెహ్రూ తన ప్రసంగంలో యిలా పేర్కొన్నారు:

"1910 లేక 1911లో మద్రాసు ఫ్లయింగ్ క్లబ్ అవతరించకముందే నేను విమాన చోదకుని కాదలచాను. వైమానిక శిక్షణను ఎక్కడైనా పొందదలచాను. విమాన చోదన ప్రారంభమైన తొలిరోజులవి. నేను బాల్యంలో ఇంగ్లీషుహనరీలో ప్రయాణించిన నప్పుడు పొందిన ఉద్వేగం మరువలేను. 50 ఏండ్ల క్రితం మాట అది. అప్పుడు 1905 లో నేను ఇంగ్లండులో స్కూలులో చదువుకొంటున్నాను మున్నుందు ప్రతి వారాంతంలోను ఇండియా సందర్శించగలనని ఆశిస్తున్నానని నా తండ్రిగారికి లేఖ వ్రాశాను. ఇప్పుడు అది సాధ్యమైనది.

1910 లో అనుకొంటాను బెర్లిన్ వెళ్ళడం తటస్థించింది. కౌంట్ జెప్పెలిన్ ప్రసిద్ధిగాంచిన తన విమానంలో బెర్లిన్ వచ్చాడు. బెర్లిన్ లో అఖిలకోటి ప్రజలు ఆతృతంగా ఎదురుచూస్తుండగా ఆయన రావడం చూచాను ఆయన విమానం శక్తి గురించి ప్రజలు ఎంతో ఊహించారు. కాని వారి ఆశయాలు ఫలించలేదు.

1909-1910 ప్రాంతాల ఫ్రాన్సులో విమాన వస్తుప్రదర్శన చూడడానికి వెళ్ళాను అక్కడ విమానాలు ఏటవాలుగా వున్న ప్రదేశంనుంచి తిరిగి వచ్చేవని నాకు జ్ఞాపకం వాటిలో రావడంవల్ల ఒక్కొక్కప్పుడు విమానం తిరిగి పైకి ఎగిరిపోయేది. ఒక్కొక్కప్పుడు 200 గజాలు ఎగిరి తిరిగి దిగిపోయేది. దానినిబట్టి విమాన చోదన ఎంత ప్రమాద భరితంగా వుండేదో ఊహించవచ్చు.

కొన్ని నెలల తరువాత ఎఫిల్ టవర్ చుట్టూ విమానాలు గిరిగిరా తిరగడం చూచాను.

విమానాల ప్రారంభ దశనుంచి నేటివరకు

(మిగతా 1 వ కాలంలో)

(4 వ కాలం తరువాయి)

వివిధ పరిణామాలను గమనిస్తూ వచ్చాను ఇంతవరకే చెప్పినట్లు వైమానిక శిక్షణలో నాకు ఎంతో ఆసక్తి చిన్ననాడే కలిగింది. లండన్ లో ఫ్లయింగ్ స్కూలులో చేరవలెనని ఆసక్తిని మా తండ్రిగారికి తెలియపరచాను. కాని ఆయన అందుకు అంగీకరించలేదు. నా ఆశయానికి అది ఆవరోధమైనది. తర్వాత ఎన్నో సంఘటనలు జరిగినవి. అనేక కారణాలవల్ల వైమానిక శిక్షణలో నాకు ఇంకా ఆసక్తి అలానే వుంది."

విమాన శాస్త్రాభివృద్ధిని, పండిట్ నెహ్రూ సింహావలోకనం చేసి అనతికాలంలో అణుశక్తితో విమానాలు నడపబడగలవనీ, అప్పుడు విమానచోదనలో గొప్ప మార్పులు రాగలవని తా నాశిస్తున్నట్లు తెలియజేశారు.

మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ ప్రసంగిస్తూ విషమ పరిస్థితులు ఉపయోగించుకోడానికి రిజర్వులో విమాన చోదకులను వుంచుకోవలసిన ఆవశ్యకతను వివరించారు.

వ్యానులలో కల వర్క్ షాపుల సందర్శనం

మద్రాసు, అక్టోబర్ 6— ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ నేడు రాజభవన్ ఆవరణలో రెండు మొబైల్ వర్క్ షాపులను చూచారు. విద్యుచ్ఛక్తి వసతి లేని వున్న గ్రామాలకు ఇవి తీసుకొని పోబడగలవనీ, ఆధునిక యంత్రాలతో మేలురకం వస్తువులు ఎలా తయారుచేయవచ్చునో వీటి ద్వారా ప్రజలకు వివరించబడుతుందనీ స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూట్ (మధుర) ప్రాంతీయాధికారి శ్రీ గోవిందమేనన్ తెలియజేశారు.

గవర్నర్ విందు

మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ్ నేటి మధ్యాహ్నం రాజభవన్ మైదానంలో పండిట్ నెహ్రూ గౌరవార్థం విందు చేశారు. 100 మందికి పైగా అతిథులు వచ్చారు. దాదాపు గంటసేపు విందు జరిగింది.

"ఐక్యత, క్రమశిక్షణ, శాంతి అత్యావసరం"

కాంచీపురం సభలో ప్రధాని నెహ్రూ ప్రబోధం

కాంచీపురం, అక్టోబర్ 5— భారత దేశ చరిత్రలో మనమొక నూతనాధ్యాయాన్ని రచిస్తున్నామని, మన దేశపునర్నిర్మాణానికి, ప్రపంచ మానవ కల్యాణానికి ధైర్య సాహసాలతో మనం కృషిచేస్తున్నామని, ఇదే మనం వ్రాస్తున్న నూతన చరిత్రయని ప్రధాని నెహ్రూ నేటి ఉదయం కాంచీపురంలో జరిగిన పెద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు.

మన మొకసారి భారత దేశచరిత్రను పరిశీలిస్తే మన చరిత్ర, సంస్కృతి అరం కాగలవని, మనకు ఉత్తరాన అత్యున్నతమైన హిమాలయాలు, మిగతా మూడు వైపుల సముద్రాలు కలవని, ఈ భౌతికమైన పరిసితులే మన గుణగణాలను తీర్చి దిద్దినవని మన జాతి కెంతో ప్రాచీన చరిత్ర కలదని, నేడు మనం ఆధునిక యుగంలో ప్రవేశించామని, మనం కాలానుగుణంగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలని, మన ప్రాచీన చరిత్ర నేర్పే మహత్తరమైన గుణపాఠాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలని, దీనిని మనం విస్మరించకూడదని, అనైక్యతవల్ల మన జాతి ఏవిధంగా పతనమైనదో మన చరిత్ర నిరూపిస్తున్నదని, ఇదే నేడు మనం అవగాహనం చేసుకొనవలసిన గుణపాఠమని, మన దేశంలో మహానాయకు లెందరో జన్మించారని, కాని, మనంలో మనం తగవులాడుకొని మహత్తరమైన శక్తులన్నిటిని వృథా చేసుకొన్నామని, ఈ పాఠాన్ని మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలని ప్రధాని నెహ్రూ ఉద్బోధించారు.

శాంతియుతంగా కృషిచేయవలసిన అవసరాన్ని మనం గుర్తించాలని, ఇదే భారతీయులు నేర్చుకొనవలసిన రెండవ పాఠమని. శాంతిసాధనాల ద్వారానే మనం స్వరాజ్యాన్ని సాధించామని, శాంతి మార్గాలను అనుసరించి దేశ స్వాతంత్ర్య సమరంలో మహాశక్తిగా పోరాడిన గొప్ప సంగను మనం విస్మరించామని, మన దేశ పునర్నిర్మాణానికి కూడా ఇదే ఉత్కృష్టమైన మార్గమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఇండియాకే కాక యావత్ప్రపంచానికి శాంతి సాధనకు మనం అదే మార్గాన్ని అనుసరిస్తున్నామని ఆయన ప్రకటించారు.

మనకు నేడు శాంతి సమైక్యతలే కాక క్రమశిక్షణ కూడా అత్యావసరమని, క్రమశిక్షణయే శక్తికి మూలమని ఇండియా వంటి మహత్తర దేశం క్రమశిక్షణ లోపించిన పక్షంలో శక్తి సామర్థ్యాలన్నిటిని కోల్పోవలసి వస్తుందని ప్రధాని నెహ్రూ హెచ్చరించారు.

మనం కష్టించి పనిచేయవలసి వున్నదని మనకు స్వరాజ్యం సిద్ధించిందని, సోషలిస్టు పద్ధతిలో పునర్నిర్మించబడిన సాంఘిక వ్యవస్థలో క్షేమరాజ్యాన్ని నెలకొల్పుకొనవలసివున్నదని అట్టి వ్యవస్థలో ప్రజలందరకు సమానావకాశాలు వుండగలవని శ్రీ నెహ్రూ వివరించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి గట్టి పునాదులు వెయ్యడంలో మనమిప్పుడు నిమగ్నులమైవున్నామని, రెండవ పంచవర్ష ప్రణాళిక ఇండియాలోని ప్రస్తుత సాంఘిక వ్యవస్థలో మార్పును సాధించగలదని తాను ఆశిస్తున్నానని ప్రధాని నెహ్రూ తెలిపారు

"ఆయుధ సేకరణ పోటీలో మేము పాల్గొనబోము"

—అమెరికా విదేశాంగమంత్రి ప్రకటన

వాషింగ్టన్, అక్టోబర్ 4—

ఆయుధాలను విక్రయించడానికి జరుగుతున్న పోటీలో చేరక పోవడమే అమెరికా విధానమని అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ నేడు పేర్కొన్నాడు.

సోవియెట్, చెకోస్లోవేక్, ఈజిప్షియన్ ఆయుధాల బేరంపై వ్యాఖ్యానిస్తూ, ఈ విషయమై తాను క్రిందటి వారం సోవియెట్ విదేశాంగ మంత్రి మిస్టర్ మొలటాఫ్ తో సంభాషించానని, గత ఆగస్టులో పత్రికా ప్రతినిధుల సమావేశంలో వివరించిన విధానాన్నే తాను అనుసరిస్తున్నానని మిస్టర్ డల్లెస్ అన్నాడు.

ఆగస్టు 30 వ తేదీని పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ, రష్యా, అమెరికాలమధ్య గల సంబంధాల దృష్ట్యా ఆయుధాలను విక్రయించడానికి జరిగే ప్రయత్నాలు ఉద్రిక్తత తగ్గించడానికి దోహదమీయవని మిస్టర్ డల్లెస్ అన్నాడు. ఆ మాటనే నేడు ఆయన పునరుద్ఘాటించాడు.

మిస్టర్ డల్లెస్ ఇంకా ఈ విధంగా అన్నాడు:

"తమకు ఏదో ప్రమాద పరిసితి వచ్చిందని భావిస్తూ, ఆయుధాల సేకరణకు యత్నించే రాజ్యాలను విమర్శించ బూనడం కష్టసాధ్యం. అయితే ఆ ప్రాంతంలో వున్న పరిస్థితుల దృష్ట్యా, ఆయుధాలను విరివిగా విక్రయించడం వల్ల అక్కడ వున్న దేశాలలో ఏదీ కూడా భద్రతను సమకూర్చుకొనజాలదనే నేను విశ్వసిస్తున్నాను.

"సోవియెట్ కూటం రాజ్యాల నాయకుల అభిప్రాయాలపై ఊహాగానం చెయ్యడం సులభం, అభిలషణీయం కావని కూడా నేను తలపోస్తున్నాను.

"క్రిందటివారం మా ఉపవిదేశాంగ మంత్రి మిస్టర్ జార్జి అలెన్ కయిరోకు వెళ్ళి ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్ తో రెండుసార్లు సమావేశం జరపడం ఫలితంగా అమెరికా, ఈజిప్టులు తమ తమ అభిప్రాయాలను విశేషంగా గ్రహించుకోగలిగినవి."

పత్రికా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబిస్తూ ఇజ్రాయిలుకు అమెరికా ఆయుధాలు సరఫరా చేసే అవకాశం వున్నదీ, లేనిదీ తాను చెప్పజాలనన్నారు. సోవియెట్ కూటంవైపు నుంచి ఈజిప్టుకు అందే ఆయుధాలతో తుల్యంకాగల విధంగా అమెరికా ఇజ్రాయిలుకు ఆయుధాలు సమకూర్చగలదని సూచించే వార్తలను ఒక ప్రతినిధి మిస్టర్ డల్లెస్ కు గుర్తుకు తెచ్చారు. సోవియెట్ కూటం నుంచి ఈజిప్టుకు ఎటువంటి ఆయుధాలు అందగలవో, ఎన్ని అందగలవో, అవి ఎంతవరకు ఆ ప్రాంతంలో ఆయుధబలంలో సమతూకాన్ని తీవ్రంగా భంగపరచగలవో అమెరికాకు యింకా తెలియదని మిస్టర్ డల్లెస్ అన్నాడు.

"ఆగస్టు 30 వ తేదీనే నేను మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల రక్షణకు మిత్రరాజ్యసమితి హామీ ఇవ్వడం యుక్తం కాగలదని ప్రతిపాదించాను. ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గం లభించగలదనే నేను ఆశిస్తున్నాను" అని కూడా ఆయన అన్నాడు.

ఆయుధాల పోటీ అప్పుడే ప్రారంభం

("ఆంధ్రపత్రిక" లండన్ విలేకరి)

లండన్, అక్టోబర్ 4—మధ్యప్రాచ్యంలో ఆయుధాలు విక్రయించడానికి జరుగుతున్న పోటీ నివారించదగు మార్గాలపై బ్రిటిష్, అమెరికన్ విదేశాంగ మంత్రులు వాషింగ్టన్ లో చర్చించుకొంటూ వున్న సమయంలో ప్రమాద పరిస్థితి ఏర్పడ్డ ప్రాంతం నుంచి వచ్చిన వార్తలు-అప్పుడే ఆయుధ సేకరణకు పోటీ ప్రారంభమైనదని సూచిస్తున్నాయి.

ఇజ్రాయిల్ ప్రమాదాన్ని విరోధించడానికి ఈజిప్టు తీసుకోదగు చర్యలను తాము సమర్థిస్తున్నామని సిరియా ప్రకటించింది.

ఇజ్రాయిల్ పదేపదే దురాక్రమణ చర్యలు జరుపుతున్నందున తాము ఆయుధాలను సమకూర్చుకొనడానికి అదనంగా పదిలక్షల పౌనులను మంజూరు చెయ్యవలసినదిగా సిరియన్ పార్లమెంటు కోరబడుతున్నది.

ఈజిప్టు కొత్త ఆయుధాలను విశేషంగా సమకూర్చుకొంటే తాము తమ బలంలో ఏర్పడదగు లోటున్ని భర్తీ చేసుకొనడానికి తప్పక యత్నించగలమని ఇజ్రాయిల్ అన్నది.

లంక భారతీయుల సమస్య

నెహ్రూకు కొలంబో మరొక లేఖ వ్రాయనున్నదట

కొలంబో, అక్టోబర్ 5—సింహళంలోని భారతీయ సంతతివారి పౌరసత్వ సమస్యను గురించి మరొక లేఖను భారత ప్రధాని పండిట్ నెహ్రూకు వ్రాయడానికి లంక ప్రభుత్వపు ఇండో-సిలన్ వ్యవహారాల సలహా సంఘం నేడు తీర్మానించినట్లు తెలుస్తున్నది

ఇండో-సిలన్ ఒడంబడికలోని కొన్ని భాగాలకు సింహళ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యానాలను నేటి పరిస్థితులలో—ఒకరినొకరు అనుమానించుకొంటున్న నేటి పరిస్థితులలో ఆమోదించజాలమని పండిట్ నెహ్రూ ఇటీవల పంపిన వర్తమానానికిది జవాబుగా వుండగలదట. ఇండో-సిలన్ ఒడంబడిక అమలులో ఇండియానుంచి మరికొన్ని హామీలు పొందడానికిది ఉద్దేశించబడిందని అభిజ్ఞవర్గాలవారు పేర్కొంటున్నారు

11 వ తేదీన మినాక్షిలోని వెల్లింగ్టన్ కాలేజి వార్షికోత్సవాలకు అధ్యక్షత వహించి, ఆ కాలేజి నూతన భవనాలకు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ శంకుస్థాపన చేస్తారు

అల్జీరియాలో కొత్తదౌర్జన్యాలు

ఆరుగురు యూరోపియనుల గల్లంతు

అల్జియర్స్, అక్టోబర్ 5—గత 24 గంటలలోను అల్జీరియాలో కొత్తగా సంభవించిన దౌర్జన్యాలలో ఆరుగురు యూరోపియనులు నిహతులైనా లేక అపహరించబడినా వుండవచ్చునని తెలుస్తున్నది.

వీరిలో నలుగురు అరబ్ కార్మికులతో ఒక విప్లవకారుల మూకచే పట్టుకోబడ్డారు.

ఇద్దరు జంపెస్ పుత్రరంగా యుదరు అరబ్ లకోకలిసి ఒక జీప్ కారులు పెడుతూవుండగా పట్టుబడ్డారు.

విప్లవకారులు నిన్నరాత్రి పెం డె వె ర్ గ్రామంపై ముట్టడి జరిపారు. గ్రామం వెలుపల గల ఒక వ్యవసాయ కేంద్రాన్ని అగ్ని దగ్ధం చేశాయి.

మరొక విప్లవకారుల మూక ఐడెస్సారోని పోలీస్ స్టేషన్ పై దాడిజరిపాయి.

ఇండియాకు ఫ్రాన్సు విచారణ

అల్జీరియాపట్ల అనుసరిస్తున్న వైఖరి సందర్భంగా

న్యూఢిల్లీ, అక్టోబర్ 6—అల్జీరియా విషయంలో ఇండియా అనుసరిస్తున్న వైఖరి పట్ల ఫ్రెంచి ప్రభుత్వం అభిప్రాయాలను ఇక్కడి ఫ్రెంచి షార్జి డి ఎఫెయిర్స్ ఇండియా ప్రభుత్వ విదేశాంగ శాఖ సెక్రెటరీ జనరల్ కు తెలియజేశారు.

ఇటీవల మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో అల్జీరియా సమస్యను ఎజెండాలో చేర్చడం ప్రతిపాదనకు ఇండియా అనుకూలంగా వోటు చేసిన సంగతి, ఎజెండాలో ఈ సమస్యను చేర్చడానికి జనరల్ అసెంబ్లీ నిర్ణయించడం ఫలితంగా ఫ్రాన్సు తన ప్రతినిధులను ఉపసంహరించుకొన్న సంగతి "ఆంధ్రపత్రిక" పాఠకులకు విదితమే.

మద్రాసు కేసినో రెండవ వారము

రోజూ 4 ఆటలు, మ 2, సా 6, రా 9-45 గం,

విజయావారి మహత్తర చిత్రరాజము

కన్యాశుల్కము (తెలుగు)

సావిత్రి—ఎన్ టి రామారావు







విశాఖపట్టణం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాదు పిలుపు

కవిరాజ్ పండిట్ దురావత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కని పెట్టినవారు

ప్రతి నెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

విశాఖపట్టణం: ప్రతి నెల 10 తేది మ॥ 2 గం॥ నుండి సా॥ 7-30 గం॥ల వరకు (గ్రీన్ లాండ్స్ హోటల్, ఫోన్: 682.

రాజమండ్రి: ప్రతి నెల 11 తేది శాంతినివాస్, ఫోన్: 22.ఎ.

గుంటూరు: ప్రతి నెల 12 తేది ఫుడిపి శ్రీ కృష్ణభవన్, స్టేషన్ రోడ్డు ఫోన్: 181

విజయవాడ: ప్రతినెల 13 తేది వెల్ కమ్ హోటల్, సుమతి బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.

మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసిడర్ హోటల్, 151, మౌంట్ రోడ్, ఫోన్: 86923.

బెంగుళూరు: ప్రతి నెల 16 మరియు 28 తేది సా॥ తాజ్ మహల్ హోటల్, గాంధి నగర్, ఫోన్ 2422.

మైసూరు: ప్రతి నెల 17 తేది ఇంద్ర భవన్ హోటల్, ధన్వంతరి రోడ్, ఫోన్: 590.

హైదరాబాద్: ప్రతి నెల 29 తేది తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు:

ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు.

పై షెడ్యూలు గమనించి, ఆరి తేరినవారి వైద్య సలహాను పొందండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణించేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:

నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, బోద, బొల్లి, ఫిస్టులు, మూలవ్యాధి, ఉబ్బసము. ఆరోగ్యం చేకూరుటకు ఇది యొక్క బెస్ట సనిద్ధమైనది.

కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తంజావూరు, శేలం, కాలికట్, ఎర్నాకులం, కొట్టాయం, తిరువేండ్రం, తిరునల్వేలి క్యాంపుల అపాయింటుమెంటులకు ఈ చిరునామాకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City. (India).
Grams: Navratna.

FOR ONE MONTH MORE
EACH GUARANTEED. 3 YEARS.



Wrist Watch Jewels fitted, fancy small size with Centre Second & Pocket Watch Railway Regulator
Both together—Rs. 28/8 only
BUT SEPARATELY THEY COST :-
Wrist Watch 25/- & Pocket Watch 15/-
MONEY REFUNDED IF DISAPPROVED
PRIMA WATCH CO. (T/2)
Post Box No. 983, Calcutta 1.

వెన్నుపోటు

మూత్ర పిండాలు మూత్రాశయాలను జబ్బులవల్ల కలిగే విస్ఫత్తువ, వెన్నుపోటు, కండరముల నొప్పులు, రాత్రిళ్లు నిద్రలేకపోవడం, బలహీనత, మోకాళ్లు వాపు తలదిమ్ము తలనొప్పులు, వడికెములు, మూత్రపిండాలు, మూత్రాశయాలవల్ల కలుగు బలహీనత మొదలైన అస్వస్థతలకు మీ డీలరువద్దనుండి సిస్టెక్స్ (CYSTEX) తెప్పుకోండి. సిస్టెక్స్ (CYSTEX) 30 సంవత్సరాలనుండి లక్షలాది ప్రజలకు బాధోపశమనం కలిగించింది. సిస్టెక్స్ (CYSTEX) తప్పక గుణమిస్తుంది. లేదా ఖరీదు వాపసు చేయబడుతుంది.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడిన వారు ఆరోజు కారోజు మృత్యువుకు ఆపన్న మవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెరలేకుండ గాని మూత్రం. ఇయుల పెదలటము, దురద మొదలైనవి వీనస్ ఛారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మికు బాగా తేలిక యిస్తుంది. దీనికి పత్యంలేదు. ఇన్ జెక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి. ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు.

ప్యాకింగు, పోస్టేజి ఉచితము.

వీనస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా

రేడియో

(అక్టోబర్ 8, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా): 7-15 మద్రాసు నిలయ: 8-0 (ఆం.వా): మధ్యాహ్నం 1-0 మద్రాసు నిలయ; 1-30 మద్రాసు నిలయ; 1-40 (హిం. తె. వా): 4-0 వనితావాణి—ఉత్తరరామాయణంలో సీత—ప్రసంగం: అస్సామ్ దేశపు స్త్రీలపాట — మన కర్తవ్యము; అతిరాష్ట్రతి—ప్రసంగం; చెప్పాం విటాలా; సాయంత్రం 5-30 యామర్తి వరలక్ష్మి (గా): 6-0 ఉదయకుశలోపరి—ఉత్తరాలకు జవాబులు; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-10 (ఠి): 6-25 నానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి; వసంతము (నన్నయ్యభట్టు) కావ్యగానము; సర్వజనారోగ్యము: సాంక్రమిక రోగనివారణ — ప్రసంగం: ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం—కథానిక; 7-30 (ఠి): 8-0 యామర్తి వరలక్ష్మి (గా): 9-0 (ఆం. వా): 9-15 ప్రసంగం (ఆం): 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); శాస్త్రీయ సంగీతం: గణేశ్ రామచంద్ర బెహరే; 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 హెచ్. శంకరభాగవతర్ (గా): 8-0 విలయ విద్వాంసుడు (వే): మధ్యాహ్నం 1-0 మహిళామండలి — యువతీ సమస్యలు: చర్చ: 1-30 (ఠి): 1-40 (హిం. వా): 1-50 (ఠి): 2-15 కోమలవల్లి శౌరిరాజన్; 2-45 (ఠి): సాయంత్రం 5-30 మద్రాసు బాలకృష్ణ అయ్యర్ (వ): 6-0 సంగీతపాఠం (తిరుచ్చి నుండి రిలే): 6-25 మైత్రీ శ్రీనివాసన్: 7-0 (స్మా. ఠి): 8-0 (ఠి): 8-15 నేలం జి దేశికన్, 9-0 ఎ. ఎల్. సరస్వతీబాయి—హరికథాకాలక్షేపం: 10-0 (ఠి): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన: 7-15 (ఠి): 8-30 బాలానందం—విద్యాహూణి: న్యావతి కామేశ్వరి: 8-0 (ఆం. వా): మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం: 1-0 (స్మా. ఠి): 1-30 (ఆం. వా): 1-40 (ఠి): 1-50 (తె. వా): 2-0 విలయ విద్వాంసుడు (వీ): 4-0 పిల్లల కార్యక్రమం (ఆం): 4-30 (ఠి): సాయంత్రం 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు; వాతావరణం; వాణిజ్య వార్తలు (ఆం): 6-15 ప్రాంతీయ వార్తలు: 6-25 (స్మా. ఠి): 6-30 గ్రామస్థుల కార్యక్రమం: 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం: 7-30 సామాజిక పథకాల ప్రగతి — ప్రసంగం: 9-0 (ఆం. వా): 9-15 విజయవాడ వలె; 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే): 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (ఠి): 6-55 కార్యక్రమ వివరణ: 7-0 (తె. వా): 7-15 కె. ఆర్. సుబ్రహ్మణ్య అయ్యర్: 7-45 బి. సహదేవ్ సింగ్ (భ): 8-0 (ఆం. హిం. వా): 8-30 (గీ మ): 8-45 బి. సహదేవ్ సింగ్ (భ): మధ్యాహ్నం 12-30 (ఠి): 1-0 కె ఆర్. సుబ్రహ్మణ్య అయ్యర్: 1-30 (ఠి): 1-50 (తె. వా): సాయంత్రం 5-30 గీతావళి: 5-45 ఉపద్రష్ట కృష్ణమూర్తి: రామదాసు కీర్తనలు; 6-30 (ఠి): 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—గీతావళి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—హైదరాబాద్ లో ఉద్యానవనాలు: సీతకాలంలో వాటిపోషణ—ప్రసంగం; వినోదవీధి; వార్తలు, అభిప్రాయాలు, బజారు ధరలు, వాతావరణం; 8-0 ప్రసంగం (ఆం): 8-15 గీత్; 8-30 వలామ్, మర్జియా: 8-45 మర్జియా, నొహా; 9-0 (ఆం. ఉ. వా): 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే): 11-0 ప్రసార సమాప్తి.

కొట్లాటలో 15 మందికి గాయాలు

కోవూరు తాలూకా గ్రామంలో

నెల్లూరు, అక్టోబర్ 6—కోవూరుతాలూకా యల్లయపాళెంలో పొలాల పీటి పంపకం సందర్భంలో ఇరు పార్టీలకు విన్న జరిగిన కొట్లాటలో సుమారు 15 మంది గాయపడ్డారు.

గాయపడ్డవారిలో షేక్ కలామ్ అనే స్త్రీ కూడా వుంది. వారిలో 12 మంది నెల్లూరు ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

మోదుపూరి ఆదెయ్య అనే వాని పరిస్థితి ప్రమాదకరంగా వున్నట్లు చెప్పబడుతున్నది. మోచర్ల కృష్ణారెడ్డి అనే యువకునికి చిదురు దెబ్బలు తగిలినవి.

ఇంతటి కొట్లాట జరగడానికి ఉభయ పార్టీలకు చిరకాలంగా వున్న స్పర్థలు కూడా కారణమట.

మీద లారీపోగా మద్రాసులో ఇద్దరి దుర్మరణం

మద్రాసు, అక్టోబరు 4—విన్నరాత్రి ట్రిప్లికేన్ లోని బీసెంట్ రోడ్డులో పేవ్ మెంటుమీద పడుకొని నిద్రపోతున్న కొందరు వ్యక్తుల మీదుగా ఒక లారీ పోగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సంఘటనలో సుబ్రహ్మణ్యం (30), ధనలక్షిఅమ్మాళ్ (60) అన్న ఇద్దరు వ్యక్తులు రాయపేట ఆసుపత్రికి చేర్చబడుతుండగా చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులు ముగురు ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

ఆ లారీలో డ్రైవర్ కాక ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా వున్నారు. ఆ ముగ్గురు త్రాగి వున్నారట తర్వాత డ్రైవర్ అరెస్టుచేయ్యబడ్డారు. అటిపై కేసు రిజిస్టరు చెయ్యబడింది.

నాలుగేళ్లలో దేశంలోనే భారీ ఎలక్ట్రికల్ యంత్రాల ఉత్పత్తి: బ్రిటిష్ కంపెనీతో భారత ప్రభుత్వం చర్చలు

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 5—

ఇండియాలో భారీ ఎలక్ట్రికల్ యంత్రాలు తయారుచేసే ఫ్యాక్టరీని నెలకొల్పడానికి బ్రిటన్ లోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కంపెనీతో సంప్రదింపులు జరుపడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన యంత్రాలను, పరికరాలను చాలవరకు సప్లయి చేయగల ఈ ఫ్యాక్టరీకి ప్రారంభంలో 25 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు.

ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టినప్పటికి, ఆ ఫ్యాక్టరీని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయడానికి అనువుగా 15 సంవత్సరాల దీర్ఘకాల ఒడంబడికను ఈ బ్రిటిష్ కంపెనీతో చేసుకోవాలన్న ఉద్దేశ్యం కేంద్రానికి కలదని తెలుస్తున్నది.

కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కీలక పరిశ్రమను దేశంలో ప్రారంభించాలన్న యోచన జరుగుతున్నది. ప్లానింగ్ కమిషన్ వారు తొలి పంచవర్ష ప్రణాళికలో కూడా ఈ ఫ్యాక్టరీని చేర్చి, కీలక పరిశ్రమలు, రవాణాల అభివృద్ధికి కేటాయించిన 90 కోట్ల రూపాయలలోను దీని కింద ఏడు కోట్ల రూపాయలను ప్రత్యేకించి వున్నారు కూడా. భారీ ఎలెక్ట్రికల్ యంత్రాల ఫ్యాక్టరీని నెలకొల్పడాన్ని గురించి ప్రాథమిక నివేదికను అందజేయమని బ్రిటన్ లోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కంపెనీవారిని, జర్మనీలోని సీమన్స్ కంపెనీ వారిని కూడా ఇండియా ప్రభుత్వం ఆహ్వానించింది. వారు అందజేసిన నివేదికలను ఈ మధ్యనే ఉన్నతాధికార వర్గాలు పరిశీలించింది. ఫ్యాక్టరీని నెలకొల్పటానికి సంబంధించిన వివరాలపై అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కంపెనీవారితో రాయబారాలు జరపాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఈ రాయబారాలు జరపడానికి ఆ కంపెనీకి చెందిన నిపుణుల ప్రతినిధివర్గం ఒకటి ఆప్పుడే ఢిల్లీకి చేరింది. భారీ ఎలక్ట్రికల్ యంత్రాల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సంబంధించిన వివరాలతో యిన్ను దొక నివేదికను తయారు చేయాలని ఈ కంపెనీవారిని కోరగలరట. ఆ తరువాత ఆ నివేదిక ప్రాతిపదికగా, ఆ ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పాలి వగైరా వివరాలను కేంద్ర ఉత్పత్తి శాఖవారు నిర్ణయించగలరని చెప్పబడుతున్నది.

ఇప్పుడు ఉద్దేశిస్తున్న ఈ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద టర్బయిన్లు, మన హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు కావలసిన తదితర యంత్రాలను, రైల్వేలకు కావలసిన పరికరాలను తయారు చేయగలరట.

దేశంలోని ఎలక్ట్రికల్ పరిశ్రమ ప్రస్తుత స్థితి, యికముందు దాని అభివృద్ధి. కావలసిన భారీయంత్రాలు, వాటిని ఎంతవరకు దేశంలోనే తయారుచేయడానికి అవకాశం వుంటుంది. గవర్నమెంటు వర్కుషాపులలో వీటిని తయారుచేయడానికి వున్న అవకాశం వగైరాలను గురించి ఈమధ్యనే ఇండియాప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘంవారు దర్యాప్తు చేసి వున్నారు. వీరి నివేదికకూడా ప్రస్తుతానికి ప్రభుత్వం పరిశీలనలో వుంది.

వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తారు. సోవియెట్ అధికారులనుంచి తుది నివేదిక చేరినప్పుడుగాని ఈ ఫ్యాక్టరీకి కాగల ఖర్చుల వివరాలు తెలియవు. ఆదిలో జరిగిన ఒడంబడిక ప్రకారం ఈ ఫ్యాక్టరీ డిజైను తయారుచేసి, సప్లయిచేయవలసిన బాధ్యత సోవియెట్ యూనియన్ పైన వుంది. వచ్చే సంవత్సరాంభానికి ఈ ఫ్యాక్టరీ డిజైన్ పూర్తికాగలదట. అనుకున్న ప్రకారం పనులు జరిగిపోతే 1959 లో కాని ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభంకాదు. ఈ ఫ్యాక్టరీలో హెచ్చుగా రైలుపటాలు, కట్టడాల నిర్మాణానికి కావలసిన ఉక్కు కడ్డీలు వగైరాలనే ఉత్పత్తి చేస్తారట.

భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీకిగాను ఇండియాలో పందమంది సోవియెట్ ఇంజనీర్లు పనిచేస్తున్నారని రష్యాపత్రిక "సోవియెట్ ల్యాండ్" వ్రాసిందని పి టి ఐ. విలేకరి వ్రాస్తున్నాడు. ఈ ఫ్యాక్టరీలో ఆధునికమైన "మెకానికల్" ఏర్పాట్లు జరగగలవని, ముందుముందు ఫ్యాక్టరీ అభివృద్ధికి అనువుగా "డిజైను" చేస్తున్నారని కూడా ఆ పత్రిక వ్రాసిందట.

దేశ పునర్నిర్మాణంలో మహిళల పాత్ర

శ్రీమతి ఇందిరాగాంధి వివరణ

మద్రాసు, అక్టోబర్ 6—విన్న సాయంత్రం ఇక్కడ ఒకసభలో మాట్లాడుతూ, ఇండియా వాస్తవంగా అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలలోను ముఖ్యంగా రాజకీయ రంగంలో మహిళలు ముందంజవేసి ప్రముఖ పాత్రను నిర్వహించడం అత్యంతావశ్యకమని శ్రీమతి ఇందిరాగాంధి వివరించారు.

వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహంతో ముందుకు రావాలని మహిళలకు విజ్ఞప్తిచేస్తూ రాజకీయ రంగంలో మహిళలు కొన్ని ఉత్తమమైన ప్రమాణాలను నెలకొల్పగలరని, రాజకీయ రంగంలోని కల్మషాన్ని నిర్మూలించగల శక్తి వారిలో ఆతిశయోక్తి లేదని శ్రీమతి ఇందిరాగాంధి పేర్కొన్నారు.

తమిళనాడు కాంగ్రెసుకమిటీలోని మహిళాశాఖ యాజమాన్యాన జరిగిన సభలో ప్రసంగిస్తూ, రాజకీయాలలో మహిళలు ముఖ్యపాత్ర తత్వాన్ని అలవరచుకోరాదని హెచ్చరించారు.

కాంగ్రెసు ఒక్కటే దేశాభ్యుదయంకోసం కృషిచెయ్యగలదనే దనవిశ్వాసమని, కాంగ్రెస్ సంస్థను బలపరచడం మహిళల ధర్మమని ప్రపంచంలో ఏ దేశంలో అయితే మహిళలు ముందుకువచ్చి రాజకీయాలలోను, యితర రంగాలలోను ప్రముఖ పాత్రను వహించారో ఆ దేశం అభివృద్ధి చెందినదని శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించారు.

ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ పి. కక్కన్, శ్రీమతి ఎన్. అంబుజమ్మాళ్, శ్రీమతి ఏ. స్వామినాథన్ గార్లు కూడా హాజరైనారు.

మహిళాశాఖ కన్వీనర్ శ్రీమతి మంజుభాషిణి ప్రారంభంలో శ్రీమతి ఇందిరా గాంధికి స్వాగతంచెప్పారు. శ్రీమతి సరస్వతి పాండురంగం వందన సమర్పణ చేశారు.

ఇండియాలో కార్మికుల పనితనం

విదేశాలలో పర్యటించివచ్చిన ప్రతినిధివర్గం అభిప్రాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—సోవియెట్ యూనియన్ లోను, తదితర యూరపియన్ దేశాలలోను పర్యటించి వచ్చిన ఇండియా ఉక్కు ప్రతినిధివర్గం వారు, ఇండియాలోని కార్మికులు పనితనంలో ఏ దేశ కార్మికులకు తీసిపోరని, ఆ మాటకువస్తే, వారు మిన్నగా కూడా వుండగలరని, తగిన పరికరాలు యిచ్చి చక్కగా పనిచేయించేవారు వున్నప్పుడు, వారు తమ పనితనాన్ని చూపగలరన్న నమ్మకంతో ఇండియాకు తిరిగివచ్చారు.

ఉత్పత్తి శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. ఖేర్ నాయకత్వాన వెళ్ళిన ప్రతినిధి వర్గంవారు ఇండియా ప్రభుత్వానికి యిదివరకే అందజేసిన 200 పేజీల నివేదికలో, ప్రధానాంశం, కమ్యూనిస్టు దేశాలలోని ప్రభుత్వ పరిశ్రమల నిర్వహణలో కార్మికులు వహించే బాధ్యత లు. అందుకు సంబంధించిన పద్ధతుల పరిశీలన, వాటిపై ప్రతినిధివర్గం అభిప్రాయాలకు సంబంధించి వున్నది. వీరు సోవియెట్ యూనియన్ లో నాలుగు వారాలు పర్యటించి వచ్చారు, అనేక విషయాలను తెలుసుకొనగలిగారట కూడా. చెకోస్లోవేకియా, యుగోస్లావియాలలో కూడా వీరు పర్యటించి వచ్చారు. సోవియెట్ యూనియన్ లోని మూడు నాలుగు పెద్ద ఉక్కు ఫ్యాక్టరీలను, అందులోను ఉరల్సులోని మాగ్నిటోగోర్స్కులో, మధ్యప్రదేశ్ లోని భిలాయ్ లో నెలకొల్పనున్న ఉక్కు ఫ్యాక్టరీకి తయారౌతున్న యంత్రాలు, రకరకాల పరికరాలను కూడా వీరు సందర్శించి వచ్చారు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఇండియా నిపుణులకు తర్ఫీదు యివ్వడానికి సంబంధించిన సమస్యలపై వీరు ప్రసంగింపులు జరిపి వచ్చారు కూడా. ఇందుకు సంబంధించిన ఒక స్కీమును త్వరలోనే సోవియెట్ అధికారులు ఇండియాకు అందజేయగలరని తెలుస్తున్నది కూడా. భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన తుది నివేదిక ఈ ఏడాది డిసెంబరు రెండవ వారానికి గాని ఇండియా ప్రభుత్వానికి చేరదట.

భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీలో సాలీనా 750

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక పరిశీలన

13, 14 తేదీలలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 4—అక్టోబర్ 13, 14 తేదీలలో జరుగనున్న సమావేశంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీవారు రాష్ట్ర పునర్నిర్మాణ సంఘంవారి నివేదికపై దేశంలోని వివిధ ప్రాంతాలవారు వ్యక్తపరచిన అభిప్రాయాలను పరిశీలించగలరని తెలియవచ్చింది.

ఆలోపుగానే నివేదిక ప్రకటింపబడుతుందని, వివిధ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు నివేదికపై అభిప్రాయాలను తెలియ జెయ్యగలవని భావింపబడుతున్నది.

నివేదికను సమగ్రంగా పరిశీలించడానికి అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడం అవసరమా కాదా అన్న విషయాన్ని గురించి కూడా చర్చించి ఒక నిర్ణయానికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీవారు రాగలరని తెలుస్తున్నది.

డాక్టర్ ఎం. సి. మోడీ

బెంగుళూరు, అక్టోబర్ 5—బీలాం నేత్ర వైద్యనిపుణుడు డాకర్ ఎం. సి. మోడీగారు అక్టోబర్ 15 వ తేదీని బెంగుళూరులో ఉచిత నేత్రచికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

మద్రాసు, అక్టోబరు 6 — మద్రాసులో గత రాత్రి రెండు గంటలపేపు వర్షం కురిసింది.

పుదుచ్చేరిలో బాలబాలికలు గులాబి పుష్పాల రేకులను తనపై కురిపించగా వారిస్తున్న ప్రధాని నెహ్రూ

ఖద్దరు, గ్రామ పరిశ్రమలకు కేంద్రప్రభుత్వ సహాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 5—

ఖద్దరు, పలు పరిశ్రమలను, గ్రామ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి గాను కేంద్రప్రభుత్వం మరికొన్ని ఋణాలను, గ్రాంటులను మంజూరు చేసింది.

ఖద్దరు పరిశ్రమాభివృద్ధికి రిజిస్టర్డు సొసైటీలు, తదితర సంఘాలకు అప్పులు యివ్వడానికి అఖిల భారత ఖాదీ, గ్రామ పరిశ్రమల సంస్థకు కేటాయించే మొత్తం 80 లక్షలనుంచి, ఒక కోటి రూపాయలకు పెంచబడింది.

ఖద్దరు ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రత్తిని కొనడానికి అడ్వాన్సు యివ్వడానికి ఆ సంస్థకు కేటాయించిన మొత్తం ఒక కోటి 20 లక్షల నుంచి ఒకకోటి రూపాయలకు తగ్గించబడింది.

గ్రామ పరిశ్రమల అభివృద్ధికిగాను 17,70,000 రూపాయలు ఋణాల రూపంలోను గ్రాంటుల రూపంలోను మంజూరుచేయబడింది ఈ మొత్తంలో తేనెటీగల పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఐదు లక్షల రూపాయల ఋణం, గ్రాంటుక్రింద మంజూరైనమొత్తంలో 3,12,500 రూపాయలు వినియోగించబడగలవు.

వర్ధాలో అఖిల భారత ఖద్దరు, గ్రామ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పడానికి 4,34,000 రూపాయలు మంజూరు చేయబడ్డాయి.

గ్రామ ప్రాంతాలలో తోళ్ళ పరిశ్రమను అభివృద్ధిచేయడానికి 86,000 రూపాయలు ఋణం, 56,000 రూపాయలు గ్రాంటు మంజూరు చేయబడ్డాయి.

బెల్లం, తాటిబెల్లం పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి హైదరాబాదుకు 50 వేల రూపాయల ఋణం మంజూరుచేయబడింది.

రహదార్ల శాఖలో కార్మికుల సమస్యలు

కర్నూలు, అక్టోబర్ 5—హైవేస్ శాఖలోని వర్కు-చార్జ్ డ్ ఉద్యోగులనందరిని రాష్ట్రప్రభుత్వం సర్వీసులోకి తీసుకోవాలన్న ప్రతిపాదన ఆంధ్రప్రభుత్వం ఆలోచనలో కలదని, అక్టోబర్ 2, 3 తేదీలలో సెక్రటేరియట్ లో జరిగిన, ఆంధ్ర-హైవేస్-ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులకు, అందుకు సంబంధించిన పి. డబ్ల్యు. డి. అధికారులకు మధ్య జరిగిన సమావేశంలో తెలియవచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారి సూచనపై ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది

పబ్లిక్ వర్క్సుశాఖ కార్యదర్శి శ్రీ కె ఎస్. అనంతరామన్, డిప్యూటీ సెక్రటరీ శ్రీ కోదండరామన్, చీఫ్ ఇంజనీరు శ్రీ సి. శేషసరారం, అడిషనల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ దురానీ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యానారాయణగార్లు ఎంప్లాయీస్ యూనియన్ తరపున ప్రెసిడెంట్ శ్రీ పి. వెంకటేశ్వర్లు (యం. ఎల్. ఏ.), ఉపాధ్యక్షుడు శ్రీ యం. చంద్రశేఖరం, ఎస్. విశ్వనాథం; కార్యదర్శి శ్రీ జె సత్యనారాయణ, శ్రీ పి సత్యనారాయణ శ్రీ కె విజయ భాస్కరరెడ్డి (యం. యల్ ఏ లు), శ్రీ పి. పులిరాంసింగ్ (హైవేస్ మేస్త్రీల సంఘం ఉపాధ్యక్షుడు)గార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తమ యూనియన్ ను గుర్తించాలని, నరీనుకు గ్యారంటీ, తీసివేసిన వారిని చేర్చుకొనడం, పని గంటల నిర్ణయం, వెలవు, వైద్య సౌకర్యాలు కావాలనివీరుకోరుతున్నారు రవాణా మెషినరీల సెక్షన్ లలోని మేస్త్రీలు, వర్కర్లు, సూజార్ల తరపున కూడా కొన్ని సూచనలు జరిగినవి.

కర్నూలు జిల్లా సోషలిస్టుపార్టీ

కర్నూలు, అక్టోబరు 5—కర్నూలు జిల్లా సోషలిస్టుపార్టీ అడ్-హాక్ కమిటీ కింది సభ్యులతో నేడు ఏర్పాటు చేయబడింది. శ్రీయుతులు వై. లక్ష్మన్ (కన్వీనరు), పి. సంజీవరెడ్డి, పి. వి. రామకృష్ణరెడ్డి, ఎస్. మల్లికార్జున శెట్టి విశ్వనాథం శ్రీధర శేషశర్మ, ఎస్ హనుమంతచౌదరి, ఎ హుస్సేన్, వి. వెంకటకృష్ణయ్య, ఎస్. పురుషోత్తం, కె. వెంకటసుబ్బయ్య, వి. రామసుబ్బారెడ్డిగార్లు.

కర్నూలుజిల్లా సోషలిస్టుపార్టీ గత రద్దవ చేసిన సంధ్యాలలో శ్రీ పద్మనాభరాజు (యం. యల్. ఏ)గారి అధ్యక్షతను సమావేశమైంది. శ్రీ యం. వి. సుబ్బారెడ్డిగారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

"గాంధీజీ చూపిన బాటలో నడవండి"

శ్రీ ప్రకాశంగారి హితవు

రాజమండ్రి, అక్టోబర్ 3—శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు విన్న పుదయం ఇక్కడికి వచ్చారు. గోదావరి స్టేషన్ లో ఆయనకు రాజమండ్రి పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావుగారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వడ్లమూడి పోతరాజుగారు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు శ్రీ దూడా వీరాస్వామిరెడ్డిగారు పుష్పమాలాలంకృతునిచేసి స్వాగతమిచ్చారు శ్రీ ప్రకాశంగారికి స్వాగత మిచ్చేందుకు పలువురు పుర ప్రముఖులు వచ్చారు.

సాయంకాలం పురపాలక సంఘంవారు శ్రీ ప్రకాశం పంతులు గారికి పౌరసన్మానం చేశారు. పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావుగారు పురపాలక సంఘం తరపున సమర్పించిన సన్మానపత్రంలో ఇలా పేర్కొన్నారు:

"దేశ కోసం శ్రీ పంతులుగారు సర్వస్వాన్ని త్యాగంచేసి, అనుపమాన ధైర్యసాహసాలను రాజకీయ రంగంలో ప్రదర్శించినందుకు ప్రస్తుతిస్తూ, ఆంధ్ర రాజకీయాలలో నారెటి ఆడుగులు వేసినా ప్రజాభీకం హరించి అనుసరించి, ఆదరించే భాగ్యం శ్రీ పంతులుగారి కొక్కరికే దక్కినది"

దానికి శ్రీ ప్రకాశం పంతులుగారు తమ సమాధానంలో ఇలా తెలియజేశారు:

"దేశంలో అనేక మార్పులు కలుగుతున్నాయి ఇలా కలుగుతున్న ప్రతి మార్పుకు నాకు ఆనందం కలుగుతున్నది. గాంధీజీ నడిపిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని దీనితో కొనసాగించాలి మన బళ్లారి మనకు వచ్చివేసినదే. మనం చాలా సంతోషించతగ్గ విషయమది"

తర్వాత పురపాలక సంఘాధ్యక్షు లు వందన సమర్పణచేస్తూ పంతులుగారు కితకు మున్నెన్నడూ పౌర సన్మానాలు తీసుకోకపోయినా, వృద్ధావ్యంపల్ల కదిలే ఓపిక సన్నగిల్లినా మన కోరికను మన్నించి ఇలా వచ్చి, వారి కెంతో ప్రియమైన ఈ పట్టణంలో పౌర సన్మానం తీసుకున్నందుకు వారికి మా ఎన్న వాదాలని చెప్పారు.

రాజమండ్రి మునిసిపల్ బై-ఎలెక్షన్

ప్రజాపార్టీ, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ

రాజమండ్రి, అక్టోబర్ 3—పదవ వార్డుకు జరిగే బై-ఎలక్షన్ లో నామినేషన్లు వేసిన శ్రీ ఉండవిల్లి శంకరకోటేశ్వరరావు (కాంగ్రెస్), శ్రీ చిటూరి ప్రకాశం హౌరి (కమ్యూనిస్టు) శ్రీ శ్రీపాద పటూభి (ప్రజాపార్టీ) గార్లు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

ప్రజాపార్టీఅభ్యర్థి శ్రీ పానపల్లి వీరాస్వామి, కమ్యూనిస్టుపార్టీ సహాయంతో స్వతంత్ర అభ్యర్థి శ్రీ పెంటపల్లి సింహాద్రిగార్ల మధ్య పోటీ జరుగుతుంది. పోలింగ్ అక్టోబర్ 20 వ తేదీన.

శ్రీ జి. పార్థసారధి

మద్రాసు, అక్టోబర్ 6—ఇండోనేషియాలో యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం అధ్యక్షుడుగా వ్యవహరించిన శ్రీ జి పార్థసారథిగారు నేటి సాయంత్రం రాజ్ భవన్ లో ప్రధాని నెహ్రూను కలుసుకొని ఆయనతో సంభాషించారు.

మైసూరులో దసరా ఉత్సవములు చూడండి

16-10-55 నుంచి **26-10-55** వరకు

రాజసభ (దర్బార్) 16-10-55 నుంచి 24-10-55 వరకు

ఆయుధ పూజ-(రాజనగరులో ఆయుధములకు పూజ) **25-10-55**

విజయదశమి రోజున దశరా ఊరేగింపు **26-10-55**

మైసూరు దసరా ప్రదర్శనం - 16-10-55 నుంచి 6-11-55 వరకు

1. ఈ క్రిందనీయబడిన దిగువ స్టేషన్లనుండి మైసూరుకు రాను పోను, మూడవ తరగతికి మాత్రమే ఒక ప్రయాణం చార్జీలో 1½ వంతుల చార్జికి, చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు యివ్వబడును.

స్టేషను	మైసూరుకు, నంజనగూడుకు/ శ్రీరంగపట్టణం తిరుగు ప్రయాణపు టిక్కెట్టు	సంయుక్త/నంజనగూడు	సాధారణ ఛార్జీలు	మార్గం
	రు. అ. పై.	రు. అ. పై	రు. అ. పై.	
హిందూపూర్	6-14-0	—	6- 3-0	
ధర్మవరం	8-13-0	—	8- 3-0	
గుంటకల్	11- 4-0	—	10-10-0	
అనంతపురం	9- 9-0	—	8-15-0	
బళ్లారి	12- 6-0	—	11-12-0	
నెల్లూరు	—	19-1-0	16- 4-0	మద్రాసు
బెజవాడ	21- 8-0	—	19- 1-0	గుంతకల్ హిందుపూర్ బెంగుళూరు సిటీ
గుంటూరు	20-12-0	—	18- 6-0	
రాజమండ్రి	25- 2-0	—	22- 5-0	
చిత్తూరు	11-13-0	—	10- 1-0	
తిరుపతి తూర్పు	13- 9-0	—	11-13-0	కాట్పాడి

పై తిరుగు ప్రయాణపు టిక్కెట్లు 10-10-55 నుంచి 26-10-55 వరకు జారీ చేయబడును. తిరుగు ప్రయాణము 31-10-55 అర్థరాత్రి లోగా పూర్తి చేయవలెను.

2. ఈ రైల్వేమీద 150 మైళ్ళు, అంతకు మించిన దూరంగల యే రెండు స్టేషన్ల మధ్యనైనను, 14-10-55 నుంచి 27-10-55 వరకు, ఒకటవ, రెండవ, మూడవ తరగతులకు, ఒక ప్రయాణం చార్జీలో 1⅓ వంతులు చార్జీకి దసరా శెలవుల చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీ చేయబడును.

టిక్కెట్టు చెల్లు కాల పరిమితి: దసరా శెలవుల చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లకు, టిక్కెట్లు జారీ చేయబడిన, లేదా ముందుగానే టిక్కెట్లు తీసుకున్నచో ప్రయాణము ప్రారంభించిన తేదీతో కలుపుకొని, 15 రోజుల లోగా తిరుగు ప్రయాణం పూర్తి చేసుకోవలెను.

ప్రయాణీకులు తిరుగు ప్రయాణము చేయునప్పుడు, టిక్కెట్టులో తిరుగు ప్రయాణపు సగం భాగము, తిరుగు ప్రయాణమునకు బయలుదేరు స్టేషన్ బుకింగ్ ఆఫీసు వద్ద చూపించి, తిరుగు ప్రయాణము ప్రారంభింపబడే తేదీని ఆ టిక్కెట్టు సగం భాగం మీద వ్రాయించుకోవలెను. ఆవిధంగా తేదీ వ్రాయించుకోనని సగం టిక్కెట్లు గల ప్రయాణీకులు, టిక్కెట్లు లేకుండ ప్రయాణం చేస్తున్నట్లుగా పరిగణించబడతారు.

పై 1, 2వ అంశములలో తెలిపిన చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లకు వర్తించు సాధారణ నియమ నిబంధనలు.

3 సం. ల పెబడి, 12 సం. లోపు వయస్సు గల పిల్లలకు పై చార్జీలో సగం చార్జీ వసూలు చేయబడును.

ఈ టిక్కెట్లమీద సాధారణంగా సొమ్ము వాపసు చేయబడదు. ఈ టిక్కెట్లతో మార్గం మధ్యలో ఆగకూడదు. తిరుగు ప్రయాణంలో మధ్యస్థానానికి దిగువ స్టేషన్లలో దిగి ప్రయాణం పూర్తి చేయకూడదు. ఈ టిక్కెట్లు చెల్లు గడువు కాలం పొడిగింపబడదు. ఈ టిక్కెట్లు గల ప్రయాణీకులు, చార్జీలలో తేడా మొత్తం చెల్లించినప్పటికీ, ఎగువ తరగతులలోనికి మార్చుకోకూడదు.

దక్షిణ రైల్వే

చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు

దుర్గాపూజా, దీపావళి, క్రిస్టమస్ శెలవులలో

తూర్పు మరియు ఆగ్నేయ రైల్వేలలో కనీసము 150 మైళ్ల దూరంలో వున్న యే రెండు స్టేషన్ల మధ్యనైనను, రాబోవు దుర్గాపూజా (దసరా) దీపావళి, క్రిస్మస్ శెలవులలో, లోకల్ గాను, త్రూ బుకింగ్ గాను, ఒక ప్రయాణం చార్జీలో 1⅓ వంతులు చార్జీకి, ఒకటవ, రెండవ, మూడవ తరగతులకు, చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడతాయి. 150 మైళ్ళకు తక్కువ దూరం గల స్టేషన్ల విషయంలో, రెండు ప్రయాణముల కయ్యే చార్జీ, 150 మైళ్లకు యివ్వబడే చౌక తిరుగు ప్రయాణపు చార్జీలకంటె యెక్కువగా వుండే సక్షంలో, 150 మైళ్లకు చౌక తిరుగు ప్రయాణమునకయ్యే చార్జీకి తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడతాయి. పెద్దవారికి తిరుగు ప్రయాణమునకయ్యే చార్జీలో సరిగా సగం వంతు చార్జీకి పిల్లలకు తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడును.

జారీచేయు కాలపరిమితి: (1) దుర్గాపూజా దసరా శెలవులకు 1955 అక్టోబరు 14 నుండి అక్టోబరు 27 వరకు రెండు రోజులు సహా. (2) దీపావళి శెలవులకు 1955 నవంబరు 10 నుంచి నవంబరు 15 వరకు. రెండు రోజులు సహా. (3) క్రిస్టమస్ శెలవులకు 1955 డిశంబరు 20 నుంచి 1956 జనవరి 5 వరకు రెండు రోజులు సహా, టిక్కెట్లు జారీచేయబడును.

టిక్కెట్లు చెల్లు కాలపరిమితి: తిరుగు ప్రయాణము, టిక్కెట్లు జారీచేయబడిన తేదీ కలుపుకొని 15 రోజులలో పూర్తి చేయవలెను.

తిరుగు ప్రయాణము: ప్రయాణీకులు తిరుగు ప్రయాణము చేయునప్పుడు టిక్కెట్టులో తిరుగు ప్రయాణపు భాగము, తిరుగు ప్రయాణమునకు బయలుదేరే స్టేషన్ బుకింగ్ ఆఫీసులవద్ద చూపించి, తిరుగు ప్రయాణము ప్రారంభింపబడే తేదీని ఆ టిక్కెట్టు సగం భాగంమీద వ్రాయించుకోవలెను. ఆ విధంగా తేదీ వ్రాయించుకోని సగం టిక్కెట్లు గల ప్రయాణీకులు, టిక్కెట్లు లేకుండ ప్రయాణం చేస్తున్నట్లుగా పరిగణింపబడతారు.

ప్రయాణం మధ్యలో ఆగుట: వెళ్లేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని ప్రయాణం మధ్యలో ఆగకూడదు.

రిజర్వేషను: చోటు రిజర్వేషనుకు, ముందుగా బుకింగుకు, లగేజి ఫ్రీ అలవెన్సుకు వర్తించే మామూలు నియమ నిబంధనలు ఈ టిక్కెట్లకు కూడా వర్తించును.

వాపసు: తిరుగు సగం టిక్కెట్లు పోగొట్టుకున్న గాని, వాడ్లకపోయిన గాని లేదా కొంత దూరం వరకు మాత్రమే ప్రయాణం చేసిన గాని ఏ సందర్భంలోనూ సొమ్ము వాపసు చేయబడదు.

పూర్తి వివరాలు రెండు రైల్వేలకు సంబంధించిన చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆఫీసులలో గాని స్టేషన్ మాస్టర్లనుంచి గాని, సిటీ బుకింగ్ ఆఫీసులలో గాని తెలుసుకోవచ్చును.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, తూర్పు రైల్వే — చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, ఆగ్నేయ రైల్వే

నిర్మాణ కార్యక్రమంతో దేశ సౌభాగ్య సాధన

గాంధీజీ జయంత్యుత్సవ సందర్భంలో
శ్రీ టంగుటూరి ప్రకాశంగారి ప్రబోధం

రాజమండ్రి, అక్టోబర్ 3—రాజమండ్రి పట్టణ కాంగ్రెసు, పట్టణ యువజన కాంగ్రెసు వర్తకుల సంయుక్త యాజమాన్యాన గాంధీ జయంతి జరుపబడింది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెసు భవనంలో నూలు వడుకు పోటీలు జరిగినవి. అందులో గెలుపొందిన వలుగురికి శ్రీ పెద్దా సుబ్రహ్మణ్యంగారు బాలగుర్తు పెట్టె రాట్నాలను బహూకరించారు. కాంగ్రెసు భవనంనుంచి ఊరేగింపు జరిగింది. సాయంకాలం శ్రద్ధానందఘాటులో జరిగిన బహిరంగ సభకు శ్రీ సఖమూరు పోతరాజుగా రధ్యక్షత వహించారు.

సభలో శ్రీ టంగుటూరి ప్రకాశంగారు ఉపన్యసిస్తూ అందరు గాంధీ, వినోబాజీల అడుగుజాడలలో నడిచి నిర్మాణ కార్యక్రమం ద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పారు.

శ్రీయుతులు ముట్నూరి సోమసుందరం, పాలాటి అప్పారావు, చిక్కా వెంకటరత్నం గార్లు గాంధీ జీవిత విశేషాలను గురించి ఆదర్శాలను గురించి ఉపన్యసించారు.

కాళహస్తిలో

శ్రీ కాళహస్తి శ్రీ సాయిమందిరిలో పూజ్య బాపూజీ 87 వ జయంత్యుత్సవం వైభవంగా జరుపబడింది. శ్రీ సుబ్బరామదాసుగారు గాంధీజీ సందేశాన్ని గురించి ప్రసంగించారు. శ్రీ సాయిమండలి భక్తులు కాంతి గీతికలతో రాత్రి 12 గంటల వరకు భజన చేశారు.

తోరూరులో

గాంధీమహాత్ముని జన్మదినోత్సవం సర్వోదయ కేంద్రమైన తోరూరు (పుత్తూరు తాలూకా) గ్రామంలో అత్యంతవైభవంగా జరుపబడింది. సాయంత్రం బాపూజీ చిత్రపటం ఊరేగించబడింది. శ్రీ రామభజన మందిరం వద్ద బహిరంగసభ జరుపబడింది. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గాలి రాధాకృష్ణయ్యగారు గాంధీజీ జీవితవిశేషాలను గురించి ఉపన్యసించారు.

అనంతరం ఈచంబాడి, సుబ్రహ్మణ్యం శెట్టి (గ్రామ సేవకి గాంధి స్మారక నిధి)గారు గాంధీజీచే ప్రవచించబడిన సర్వోదయసిద్ధాంతములను గురించి, గ్రామరాజ్య స్థాపనకు గాంధీ స్మారకనిధి వారు నిర్వహిస్తున్న కార్యములను గురించి చెప్పారు.

గాంధీజీ ఆశయ సఫలసిద్ధికి ప్రతి భారతీయుడు పాటుపడవలసిందిగా ప్రబోధించారు

[illegible]వరంలో

పూజ్య బాపూజీ జయంతి సందర్భంలో ఉపరం ప్రేమ సమాజం వారు నగర సంకీర్తన చేసినమీదట ప్రార్థనలు జరిపారు. పిమ్మట గీతా పారాయణం చేశారు. తరువాత గాంధీ ఆశయాలను గురించి సందేశాన్ని గురించి శ్రీ రామేశ్వరపు వెంకయ్యగారు ఉపన్యసించారు. మధ్యాహ్నం ఈశ్వరోగులకు, వికలాంగులకు, బీదలకు అన్న సంతర్పణ చేశారు. సాయంకాలం సమపి ప్రార్థన చేశారు. శ్రీ కాగితాల నరసింహారెడ్డిగారు, శ్రీ కన్నెపల్లి రాజారావుగారు జాతీయ గీతములు పాడారు.

తిమ్మాపురంలో

గ్రామ సేవా మందిరం శ్రీ దక్కురు బాపా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఉదయం ఉపాధ్యాయ విద్యార్థు లెల్లరు సామూహిక ప్రార్థన చేశారు. పిదప గ్రామసేవ గావింపబడింది. ప్రజలకు ఆరోగ్య సూత్రాలు తెలుపబడింది. మహాత్ముని చిత్రపటముతో ఊరేగింపు జరిపి జాతీయ జండారోహణ శ్రీ కె. కృష్ణమూర్తిరావుగారిచే చేయబడింది. తరువాత విద్యార్థులెల్లరు మొక్కలు నాటారు.

మధ్యాహ్నం సూత్రయజ్ఞ మాచరింపబడింది. సాయంత్రం బహిరంగ సభ జరుపబడింది. సభకు పలువురు పురప్రముఖులు వచ్చారు. శ్రీ వి. వరప్పగారు సభకు అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు బాపూజీని గురించి ఉపన్యసించారు

బందరులో

తూర్పు కృష్ణా జిల్లాలో కాంగ్రెసు కార్యాలయంలో పట్టణ కాంగ్రెసు ఆధర్యాన గాంధీజీ జన్మదినోత్సవం జరిగింది తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ పిన్నెంటి పమిడేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ మండలి వెంకట కృష్ణారావు, పట్టణ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ నాయుడు నాగేశ్వరరావు, శ్రీ పెనుమర్తి లక్ష్మీపతిశాస్త్రిగార్లు పాల్గొన్నారు. మహిళాసేవామండలి వారు సూత్రయజ్ఞం చేశారు వారికి పట్టణకాంగ్రెసువారు గాంధీజీ చిత్రపటాన్ని బహూకరించారు

• • •

జాతీయ సేవాసంఘంవారు ఆంధ్రకేసరి హాలులో 2 వ తారీఖున శ్రీ లంకపల్లి వెంకటరామయ్య (తూర్పు కృష్ణాజిల్లా హరిజన సేవా సంఘం కార్యదర్శి) గారి అధ్యక్షత క్రింద బహిరంగ సభ జరిపారు ఆ సభలో శ్రీయుతులు చిటా బాలకృష్ణశాస్త్రి పెనుమర్తి లక్ష్మీపతి శాస్త్రి విడుగు రామలింగయ్య (సోషలిస్టు లోహియా పార్టీ) కోడమూరు పులయ్య, దర్భా వెంకట శివరామకృష్ణ శాస్త్రి (వకీలు) గార్లు బాపూజీ జీవితం గురించి ఉపన్యసించారు.

గుంతకల్లులో

అక్టోబరు 2 వ తేదీన క్లబ్బు భవనమందు గాంధిజయంతిపత్సవ గా జరుపబడినది శ్రీ వి. రామనాథం (మునిసిపల్ కమీషనరు) గారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ బి. యస్. రాముగారు గాంధీజీ ఛాయాచిత్రాన్ని బహూకరించారు శ్రీ ఇద్దరు కృష్ణారావుగారు ఆవిష్కరించారు. శ్రీ ఆర్. వెంకోబరావుగారు గాంధీజీ జీవిత చరిత్రను గురించి చెప్పారు కుమారి యస్. జయలక్ష్మి గాన కచ్చేరి చేసినది.

శ్రీ జి నాగశయనంగారు అందరిని అభినందిస్తూ మహాత్మాజీ సందేశాలను ఆచరణలో పెట్టి రామరాజ్యాన్ని స్థాపించాలని విజ్ఞప్తి చేశారు.

డిప్యూటి పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ శ్రీ ఎ. కె. కె. నంబియార్ కు ఇండియా ప్రెసిడెంట్ పంపిన పోలీసు అండ్ ఫైర్ సర్వీసెస్ మెడల్ ను గవర్నర్ శ్రీ త్రివేది 1 వ తేదీని బహూకరిస్తున్న దృశ్యం

టిటాఘర్ లో

గాంధీజయంత్యుత్సవ సందర్భంలో జరిగిన మహాసభకు శ్రీ వా. సూర్యనారాయణ నాయుడుగారు అధ్యక్షత వహించారు సభలో స్థానిక ప్రముఖులు పలువురు పాల్గొన్నారు

సూత్రయజ్ఞం జరిగిన పిమ్మట శ్రీ త్రినాధస్వామిగారు ప్రసంగించారు

అనంతరం, శ్రీ విశ్వనాధ కవిగారు మనకు సర్వసిద్ధుల గాంధీజీ చూపినమార్గం శ్రేయస్కరమన్నారు.

పిమ్మట సభాధ్యక్షులు ప్రసంగించారు.

రాజోలులో

గాంధీ జయంతి వారోత్సవాలు శ్రీ ఉండ్రు తాతయ్య మెమోరియల్ హరిజన హాస్టల్ లో వైభవంగా జరుపబడినవి

ఈ ఉత్సవాలు ప్రారంభమైన గత నెల 26 వ తేదీని జరిగిన సభకు రాజోలు తాలూకా కాంగ్రెసు సంఘ అధ్యక్షుడు శ్రీ నెనాల గణేశ్వరరావుగారు అధ్యక్షత వహించారు శ్రీ మున్ని నారాయణరావుగారు సభను ప్రారంభిస్తూ పూజ్య బాపూజీకి పఖిల ప్రపంచంలోగల కీర్తి ప్రతిష్ఠలను గురించి తెలియజేశారు.

స్థానిక హైస్కూలు హిందీ పండితులు శ్రీ కొమరగిరి సాంబశివరావుగారు, రాజోలు తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ మండెల విశ్వనాథంగారు శ్రీయుతులు సరెళ్ళ వెంకటస్వామి, నల్లి వెంకటరెడ్డిగార్లు పుపన్యసించారు.

27 వ తేదీనుంచి 29 వ తేదీవరకు కూనవరం యువజన సంఘంవారి భరతనాట్యం, సానిక హరిజన విద్యార్థుల ప్రదర్శనలు జరిగినవి. శ్రీ ఎ. డి. ప్రసాద్ గారి కామిక్ కూడ ప్రదర్శనం జరిగినది. 30 వ తేదీని శ్రీ నేరేడు మిల్లిజగన్నాధం భాగవతార్ గారు "నందుని చరిత్ర" హరికథ చెప్పారు.

ఈ సందర్భంలోనే ఈ 1 వ తేదీని అక్కడ ఆంధ్రరాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవం జరుపబడినది. శ్రీ పరెళ్ళ వెంకటస్వామిగారు పుదయం పతాక ప్రతిష్ఠ చేశారు మధ్యాహ్నం మల్కిపురం ఎ ఎస్ డి టి హైస్కూలు కమిటి కార్యదర్శి శ్రీ ముంగెన సత్యనారాయణమూర్తిగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది

శ్రీ జి జాషువా కవిగారు సభను ప్రారంభించారు ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సంఘ కార్యదర్శి శ్రీ బత్తుల వెంకట రమణగారుకూడా మాట్లాడారు విద్యార్థులు జాతీయ గీతాలు పాడారు

రాత్రి 'చెపితే వింటారు' ఏకాంకిక, శ్రీ కె శ్రీరామశెట్టిగారిచే రచియింపబడిన "అమరజీవి పొట్టి శ్రీరాములు" బుర్రకథ హాస్టలు విద్యార్థులు లక్ష్మణ ప్రదర్శుచే జరిగినది.

విన్న సాయంకాలం హాస్టల్ ఆవరణలో జరిగిన సభలో మహాత్ముని జీవిత చరిత్రలోని ప్రధాన ఘటములను తెలియపరచి ఆయుగ పురుషుని ఆశయములను ఆదరించడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమని వక్తలు చెప్పారు.

రాత్రి గాంధీజీ బుర్రకథ జరిగింది పిమ్మ తరగతుల విజ్ఞాన పరిషత్తు అధ్యక్షుడు శ్రీ ఉండ్రు సుబ్బారావుగారు కృతజ్ఞతాభి వందనలను అర్పించారు. (మ. వి.)

నగరిలో

గాంధీజయంతి ఉత్సవాల సందర్భంలో స్థానికబోర్డు ఉన్నతపాఠశాలయందు జాతీయ విస్తరణశాఖ ఆధ్వర్యాన నాటకాలు ప్రదర్శించబడినవి. స్థానిక శ్రీ జనాభ్యుదయశాఖ కార్యాలయములో సూత్రయజ్ఞం, ప్రార్థనలు జరుపబడినవి.

వంటిమిట్టలో

గాంధీ మహాత్ముని జన్మదినోత్సవం వంటిమిట్టగ్రామంలో జరిగింది. సిద్ధవట్టం తాలూకా కాంగ్రెసువాదులు యావన్మంది సభలో పాల్గొన్నారు. వంటిమిట్ట గ్రామంలోని ఆరు స్కూళ్ళ ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఉదయం 5 గంటల నుంచి ప్రభాతభేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాంగ్రెసువాదులు, జరిపి పది గంటలనుంచి మహాత్ముని ఛాయా చిత్రాన్ని పురవీధుల గుండా ఊరేగించి, శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంవద్దకు చేరారు అక్కడ సిద్ధవటం తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నాగిరెడ్డి సుబ్బారెడ్డిగార అధ్యక్షతన గొప్ప సభ జరిగింది. తాలూకా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మన్నెం సుబ్బారెడ్డిగారు సభను ప్రారంభిస్తూ శ్రీ గాంధీజీ సందేశాన్ని గురించి చెప్పారు.

అధ్యక్షులు శ్రీ నాగిరెడ్డి సుబ్బారెడ్డిగారు ప్రసంగిస్తూ అహింసా విధానం ద్వారా అటంబాంబులతో సాధించలేని కార్యములనైనా అవలీలగా సాధించవచ్చునని ప్రపంచానికి గాంధీజీ నిరూపించారు ఆయన అడుగుజాడలలో నడిచినచే తప్ప దేశాభివృద్ధికి ప్రపంచ కళ్యాణానికి, ఇతరమార్గం లేదని, ప్రతి ఒక్కరు భారతజాతి పిత అయిన మహాత్ముని నామము, ఈనాడు తప్పక స్మరించాలన్నారు.

శ్రీ మన్నెం సుబ్బారెడ్డిగారి వందన సమర్పణతో సభ ముగిసింది పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు (మ. వి.)

నెల్లూరులో

గాంధీజయంత్యుత్సవ సందర్భంలో విన్న జిల్లాకాంగ్రెస్ కమిటీవారు యిచ్చట సూత్రయజ్ఞం, జాతీయగీతాలు గానం, బాలబాలికలకు పోటీలు జరిగినవి

ఉదయం ప్రంకురోడుమీది జిల్లాకాంగ్రెస్ కార్యాలయంవద్దనుంచి బాపూజీ చిత్రపటంతో ఊరేగింపు జరిగింది జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మన్నెపల్లి హనుమంతరావు, యువజన కాంగ్రెస్ కార్యకర్త శ్రీ చిరతానూరు సుబ్రహ్మణ్యంగార్లు, యితర కాంగ్రెస్ వాదులు, పెందమంది బాలభటులు, స్థానిక హాస్టల్స్ లోని విద్యార్థులు ఉత్సవంలో పాల్గొన్నారు. పిమ్మట బాలబాలికలకు పాలు పంచి పెట్టబడినవి.

సాయంత్రం పురమందిరంలో శ్రీ మాన్ కొమాండూరు పార్థసారథి అయ్యంగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. అధ్యక్షులు గాంధీజీ జీవిత విశేషాలను గూర్చి ముచ్చటించిన పిమ్మట పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు పంచి పెట్టారు. కుమారి పి. వి సుబ్బులక్ష్మి జాతీయగీతములు పాడినది.

జిల్లా కాంగ్రెసు మాజీ కార్యదర్శి శ్రీ వేమూరు లక్ష్మయ్యగారు వందన సమర్పణ చేశారు.

పోటీలలో బహుమతులు పొందిన చిరంజీవులు : జాతీయ గీతములు (నాలుగు) యస్. శాయినాథ్. యస్. రాజగోపాల్, డి. సీతాపతి (బాలికలు); డి. స్వరాజ్యలక్ష్మి, యస్. రాజేశ్వరి, టి. శ్యామల: చిరంజీవి ఎ రమణ అను బాలుడికి ప్రత్యేకంగా ఒక బహుమతి యివ్వబడింది.

నూలు వడుకుట (రాట్నంమీద): బి. మస్తానమ్మ, జి. రమణమ్మ, నర్సమ్మ, యస్. సుబ్బమ్మ; (తకిలీమీద): యం. దేవదానం, వి. చక్రపాణి, యం. సీతారామిరెడ్డి, కొండమ్మ.

సభ తర్వాత స్థానిక అనాధశిశు శరణాలయంలో హాస్టలులోని విద్యార్థులకు శ్రీ అన్నల ఆంజనేయులుగారు విందు చేశారు.

విజయవాడలో

2 వ తేదీ పుదయం కాంగ్రెస్ నాయకులు శ్రీ అప్పికట్ల జోసఫ్ గారినాయకత్వాన లంబాడిపేటలో శ్రీ కార్మిక వీరరాంపిళ్ళ వైదప్పల స్వామిగారు జెండా ఆవిష్కరించారు. తరువాత జోసఫ్ గారు గాంధీజీ జీవిత విశేషాలను గురించి ప్రబోధించారు స్త్రీలు, పురుషులు అన్నికులాల వారు ఉత్సవంలో పాల్గొన్నారు.

తరువాత విందిపేటలో, క్రైస్తవ పేటలో శ్రీ రాంపిళ్ళ వైదప్పల స్వామిగారు జెండా ప్రతిష్ఠించినారు. శ్రీ అప్పికట్ల జోసఫ్ (ఆంధ్ర హరిజన. హరిజన క్రైస్తవ కాంగ్రెస్ అధ్యక్షుడు) గాంధీజీ జీవితమును గురించి ఆయన మైనారిటీవర్గాలకు కలిగించిన అవకాశములను గురించి ప్రబోధించారు ఎల్లరు కాంగ్రెస్సును బలపరచవలసిందిగా కోరారు శ్రీ చెంచయ్యగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన గాంధీజయంత్యుత్సవం పెద్దఎత్తున జరుపబడింది.

మొదటి రోజు పెద్ద ఊరేగింపు జరుపబడింది కొత్తపేట చౌకులో బహిరంగ సభ జరుపబడింది గాంధీజీ ఆశయాలను గురించి, బోధనలను గురించి వక్తలు ప్రసంగించారు.

రెండవనాడు పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ గాంధీజీ సిద్ధాంతాలను గురించి. గాంధిమహాత్ముడు చూపిన బాటలో ఇండియా పొందుతున్న అభివృద్ధిని గురించి చెప్పారు.

విజయవాడలోని సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన శ్రీ యం. సి. గంగువాల్ గృహంలో సభ జరుపబడింది. సమావేశకర్త శ్రీ పెమ్మరాజు సత్యనారాయణగారు నాటి ప్రధాన వక్త శ్రీ దశిక సూర్యప్రకాశరావుగారిని సభికులకు పరిచయం చేశారు. శ్రీ సూర్యప్రకాశరావుగారు గాంధీజీ సందేశాన్ని గురించి ముచ్చటించారు.

"వైష్ణవ జనతో" గానం జరిగిన తరువాత శ్రీ ముసునూరి శేషాద్రి శాస్త్రిగారు వందన సమర్పణ చేశారు.

కలూరులో

గాంధీ జన్మదినోత్సవం గ్రామకాంగ్రెసు ఆధ్వర్యాన జరుపబడింది ఉదయం బాలబాలికలు గ్రామ వీధుల జాతీయ గీతాలు పాడుతూ గాంధి పటం పూరేగించారు పాఠశాల ఆవరణలో జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ వి. మునుస్వామినాయుడు పతాకారోహణ చేశారు

కె. కృష్ణయ్య (గ్రామకాంగ్రెసు అధ్యక్షుడు) గారి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది గాంధీ జీవిత ధర్మాలను గూర్చి శ్రీయుతులు జి నాగయ్య, వి. మునుస్వామినాయుడు. బి సరసప్పగార్లు పుపన్యసించారు. బాలబాలికలు జాతీయగీతాలు పాడారు. పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. పిల్లలకు పప్పరమెంట్లు పంచిపెట్టబడినవి.

విశాఖపట్టణంలో

బాపూజీ జయంత్యుత్సవం ప్రేమ సమాజంలో వైభవంగా జరుపబడింది. ఉదయం సమష్టి ప్రార్థన, సూత్రయజ్ఞం జరిగినవి సూత్రయజ్ఞంలో గెలుపొందినవారికి డాక్టర్ బి రమణగారు బహుమతులిచ్చారు. మధ్యాహ్నం సమాజ పోషణలో వున్న కుష్ఠరోగులకు శ్రీ టూలీచంద్ అండ్ సన్స్ వారి దన సహాయంతో బట్టలు అందజేయబడినవి. నిరుపేదలకు అన్న సంతర్పణ చేయబడింది.

సాయంత్రం శ్రీ కె యస్. నిత్ గారి అధ్యక్షతను ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో శ్రీ గణపతిరాజు అచ్యుత రామరాజు, శ్రీ విరుమర్తి రామస్వామిగార్లు ప్రసంగించారు. అనంతరం సమాజ బాల బాలికలచే "పినోకియో" అనే బుర్రకథ చెప్పబడింది ఉత్సవ కార్యక్రమాలకు పెందలాడి ప్రజలు హాజరైనారు

బండిపాలెంలో

గాంధీ జయంత్యుత్సవం జరుపబడింది. గాంధీజీ చిత్రపటం ఊరేగించబడింది. శ్రీ రేపాల మోహనరావు అనే బాలుడు గాంధీజీ జీవిత చరిత్రలోని కొన్ని భాగాలు చదివి వినిపించాడు. పిమ్మట జాతీయ గీతాలు గానం చెయ్యబడినవి.

తిరుత్తనిలో

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యాన తిరుత్తనిలో గాంధీమహాత్ముని జయంత్యుత్సవం జరుపబడింది. ఈ సందర్భంలో హరిజన విద్యార్థుల వసతిగృహం స్థాపించబడింది.

వసతిగృహానికి చిత్తూరు జిల్లా కలెక్టరు శ్రీ యస్. యాగంటిగారు ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో జరిగిన సభలో శ్రీయుతులు బూదూరు రామానుజులురెడ్డి తిరుపతి ఎం. శ్రీనివాసాచార్యులు, వేలూరు సుబ్బానాయుడుగారు ప్రసంగించారు. శ్రీ అయ్యలుస్వామిగారు విద్యార్థి వసతి గృహ చరిత్రను గురించి చెప్పారు.

శ్రీ జి వాసుదేవశెట్టిగారు అభినందనల్ని తెలిపారు.

ఎం. ఎ నరసింహులు శెట్టిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

ఏలూరులో

గాంధీజీ జన్మదినోత్సవం జిల్లా కాంగ్రెస్ భవనంలో పట్టణ కాంగ్రెసు, మహిళాసంఘం యాజమాన్యాన బ్రహ్మాండంగా జరుపబడింది యువకులు, విద్యార్థులు, మహిళలు, కార్మిక ప్రజలు విరివిగా ఉత్సవంలో పాల్గొన్నారు

ఉదయం మహిళా సంఘంవారిచే మహాత్ముని పూజలు, సూత్రయజ్ఞం జరుపబడినవి అనంతరం మహాత్ముని గూర్చి పశ్చిమ గోదావరి జిల్లా మహిళాసంఘం అధ్యక్షురాలు శ్రీమతి మూల్పూరి చుక్కమ్మగారు, జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాలే వెంకటనారాయణ, శ్రీ గొంటుకు పులి ఏలియ్య, పి హనుమంతరావుగార్లు ముచ్చటించారు.

సభానంతరం వక్తృత్వంలో, జాతీయ గీతాలలో, నూలువడకడంలో పోటీలు జరిగినవి. పెక్కుమంది విద్యార్థినీ, విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు.

సాయంకాలం శ్రీ యం. రామకృష్ణారెడ్డిగారిచే లైబ్రరీ హాలులో గొప్ప బహిరంగ సభ జరిగింది సభలో జిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షులు డాక్టర్ దుగ్గిరాల రాజశేఖరరావు, కార్యదర్శి శ్రీ మాలే వెంకటనారాయణగార్లు గాంధీ మహాత్ముని జీవిత చరిత్రను గూర్చి ముచ్చటించారు. పోటీలలో గెలిచినవారికి బహిరంగసభలో బహుమతులు పంచిపెట్టబడినవి.

ఖమ్మంమెట్టులో

ఖమ్మం తాలూకా చింతకాని కేంద్రంలో గాంధీజయంత్యుత్సవం వైభవంగా నిర్వహించబడింది. స్థానిక మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయ వర్గమూ, విద్యార్థులూ, సంరక్షక సంఘంవారూ కలిసి పెద్దయెత్తున జరిపిన ఈ ఉత్సవ కార్యక్రమాలలో అధికసంఖ్యలో పౌరులు పాల్గొని, పూజ్యబాపూజీకి జోహార్లర్పించారు.

మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ యం. రామచంద్రమూర్తిగారు ఉదయం పాఠశాల ఆవరణలో పతాకవందనం జరిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంరక్షక సంఘ సభ్యులు అందరు ఖదరు దుస్తులు ధరించి, క్రమశిక్షణతో వ్యవహరించారు. అనంతరం సూత్రయజ్ఞం జరిగింది.

స్థానిక సంరక్షక సంఘాధ్యక్షులు శ్రీ కిలారు కోటయ్యగారి అధ్యక్షతన సాయంకాలం జరిగిన బహిరంగ సభలో పూజ్య బాపూజీ ఆశయాదర్శాలైన నిర్మాణ కార్యక్రమం, అస్పృశ్యతా నిర్మూలనం మొదలైన విషయాలను గురించి శ్రీయుతులు ఎం. రామచంద్రమూర్తి, కిలారు గోవిందరావు, వి. వీరయ్య విశ్వనాథం, సోమయ్యగార్లుతదితరప్రముఖులు తెలియపరచారు శ్రీయుతులు ముటుకుల లక్ష్మీనరసింహారావు, బట్ల పెనుమర్తి పేరరాజుగారు పూజ్యబాపూజీకి శ్రద్ధాంజలిని సమర్పిస్తూ తమ కావ్యాలను వినిపించారు.

అనంతరం శ్రీ యం. రామచంద్రమూర్తిగారు గ్రామస్థులకూ, ప్రముఖులకూ అల్పాహారవిందు గావించారు.









క్రీడాలోకం

మోహన్ బగన్‌పై ఆర్యనుల గెలుపు

ఐ. ఎఫ్. ఏ. షీల్డు అంతిమ పోటీకి రాక

కలకత్తా, అక్టోబరు 5— నేడిక్కడ ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ షీల్డు ఫుట్‌బాల్ పోటీల సెమీఫైనలులో నిరుటి ఛాంపియనులు, సీనియర్ డివిజన్ లీగ్ ఛాంపియనులు అయిన మోహన్‌బగన్ అంతటి పటిష్ఠమైన జట్టును కలకత్తా సీనియర్ డివిజన్ లీగ్ రన్నర్స్-అప్ ఆర్యనులు 2-0 గోలులతో ఓడించి అంతిమపోటీకి వచ్చారు.

విజేతలు మోహన్‌బగన్ ఆటగాళ్ళకంటె ప్రతిశాఖలోను ఎక్కువ నేర్పు చూపారు. మోహన్‌బగన్‌ల ఎత్తులను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అణచివేస్తూ వచ్చారు. ఆర్యనుల గోలీ, అఖిలభారత ఆటగాడు అయిన శేర్ తన టీము విజయానికి చాలావరకు కారకుడైనాడు.

రెండు టీములలోని ఆటగాళ్ళవివర మిది:

ఆర్యనులు: ఎస్. శేర్: బి. రాయ్, ఎస్. దాస్; డి. ఛటర్జీ, పి. మజుందార్, ఆర్. మిత్రా; ఎస్. చక్రవర్తి, ఎస్. దేబ్ గుప్త, బి. దాస్, ఆర్. బోస్, ఏ. ముఖర్జీ.

మోహన్ బగన్: ఎస్. చటర్జీ; ఎస్. గుహ పి. బారువ: ఆర్. శేన్. ఎస్. పర్యాధికారి, సుబాసిస్ గుహ; వెంకటేష్, పి. గోస్వామి. కె. పాలీ, పత్తార్, ఏ. కాజై.

కడపటి పోటీ రాజస్తాన్‌కు, ఆర్యనులకు జరుగుతుంది.

ఈస్టు బెంగాల్‌పై రాజస్తాన్ గెలుపు

నిన్న ఇంకొక సెమీఫైనలులో రాజస్తాన్ ఈస్ట్ బెంగాలీను ఒకే ఒక గోలుతో ఓడించింది. 1952 లో కూడా రాజస్తాన్ ఐ. ఎఫ్. ఏ. షీల్డు ఫుట్‌బాల్ ఫైనలు ఘట్టం చేరుకొనగలిగింది.

న్యూజిలెండ్ క్రికెట్ జట్టు

కరాచీకి వెళ్ళేముందు కలకత్తాలో స్వాగతం

కలకత్తా, అక్టోబరు 5—పాకిస్తాన్‌లో పర్యటించనున్న న్యూజిలెండ్ క్రికెట్ జట్టు పశ్చిమ పాకిస్తాన్ వెళ్తుతూ నేడు గంటన్నర సేపు కలకత్తాలో ఆగింది.

ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులు న్యూజిలెండ్ ఆటగాళ్ళకు స్వాగతమిచ్చారు.

విదేశ జట్టు మేనేజర్ మిసర్ డబ్ల్యు. హెచ్. కూపర్ 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో ముచ్చటిస్తూ, 'ఇండియాలో పోటీ చేయడానికి మేము కుతూహలపడుతున్నాం. ఇండియన్లు క్రికెట్ ఆడే విధానం అత్యంత ఆకర్షణీయంగా వుంటుంది. మేము దానిని ఎల్లప్పుడూ ప్రశంసిస్తున్నాము' అని పేర్కొన్నాడు.

న్యూజిలెండ్ ఆటగాళ్లను దిగువపరిచయం చేస్తున్నాము:

(1) హెచ్. బి. కావే (కెప్టెన్)—పేస్ బౌలర్. 1949 లో ఇంగ్లాండులో జరిగిన పోటీలలో పాల్గొన్నాడు.

(2) జి. ఆర్. రీడ్ (వైస్‌కెప్టెన్)—మీడియమ్ పాస్‌బౌలర్. 1949 లో ఇంగ్లాండులో పర్యటించినప్పుడు మొత్తం 488 పరుగులు, దక్షిణాఫ్రికాలో మొత్తం 1,000 పరుగులు చేశాడు. న్యూజిలెండ్‌లో ఈయన ఒక పోటీలో 293 పరుగులు గావించాడు. అన్నిశాఖలలోను నేర్పరి.

(3) జె. సి. అలబాస్టర్, స్లోబౌలర్.
(4) జె. డబ్ల్యు, గై.
(5) ఎస్. ఎస్. హారిస్ పార్క్స్.
(6) బి. జి. ఉడ్ హారిస్.
(7) జె. ఏ. హేయిస్. ఫాస్ట్ బౌలర్.
(8) జె. డి. బెగ్గట్.
(9) ఏ. ఆర్. మెక్ గిబ్బన్-మీడియమ్ స్లోబౌలర్.
(10) ఎస్. ఎన్. మెక్‌గెగర్-స్లోబౌలర్.
(11) టి. జి. మెక్‌మెహన్-వికెట్ కీపర్
(12) ఏ. మిక్ మొయిర్, స్లోబౌలర్.
(13) ఇ. సి. పెట్రీ, వికెట్‌కీపర్.
(14) ఎమ్. బి. పూరే.
(15) బి. సట్‌క్లిఫ్-ఎడమచేతితో ఆడుతాడు. ఇన్నింగ్సులో మొదట బ్యాటు చేసే వ్యక్తి. ఎడమచేతితో ఆడే బ్యాట్సుమెన్‌లో ప్రపంచంలోకెల్ల ఈయన అద్వితీయుడని చాలామంది అభిప్రాయం కౌంటర్బరీలో ప్రొవిన్షియల్ లీగ్ పోటీలో 394 పరుగులు గావించాడు ఈయన ప్రతిఇన్నింగ్సులోను సెంచరీలు కొట్టిన సందర్భాలు నాలుగు వున్నవి.

పంజాబ్, పెప్సూరాష్ట్రాలకు అత్యంత ప్రమాదస్థితి

60 ఏళ్లుగా కనివిని ఎరుగనట్టి తుపాను; అన్ని నదులకు విపరీతంగా వరద

అమృతసర్‌లో ఇళ్లుకూలి 20 మంది మృతి

న్యూఢిల్లీ, అక్టోబర్ 5—

విపరీతమైన వర్షానికి తోడు నదులు కూడా పొంగడం చేత పంజాబు, పెప్సూ రాష్ట్రాలు రెండూ అతి ప్రమాద పరిస్థితికి లోనై వున్నవని నేటి రాత్రి ఇక్కడికి చేరిన సమాచారం బట్టి తెలుస్తున్నది. ఒక్క అమృతసర్ పట్టణంలోనే ఇళ్ళు కూలి 20 మంది దాకా మరణించారని వార్త చేరింది.

బియాస్, రావి వరదలవల్ల రైళ్ళ రాకపోకలు నిలిపివేయబడినవి. యమునా నది ఇంకొక రెండడుగులు పెరిగితే ప్రమాదం సంభవించగలదు. అందువేత, దాని కిరువైపుల వున్న గ్రామాలు అన్నీ ఖాళీ చేయబడినవి.

నేడు అమృతసర్‌లో 30 దుక్కుల వర్షం కురిసింది. దానికితోడు గాలి కూడా అతివేగంతో వీస్తున్నది. ఇందువల్ల సహాయ కార్యక్రమాలకు అవరోధం కలుగుతున్నది.

ఇలాంటి కష్టం, నష్టం ఇంతకు ముందెన్నడూ కనివిని వుండలేదని నేడు పంజాబ్ అసెంబ్లీ ముఖ్యమంత్రి శ్రీ భీమసేన్ సచార్ అన్నాడు. పంటలకు సంభవించిన నష్టం అత్యంత దారుణమై వుండవచ్చునని కూడా ఆయన అన్నాడు.

అసెంబ్లీ సభ్యులు తమతమ నియోజక వర్గాలకు వెళ్ళి సహాయ కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలుగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయబడినవి.

అమృతసర్ పట్టణానికి ఇతర ప్రపంచంతో సంబంధమే తెగిపోయింది. అపుగుగా కనుపించిన ఇళ్ళను కూల్చివేసి, నాటిలో వున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

వరద పీడిత ప్రాంతాలు లూధియానా, జలంధర్ జిల్లాలలోని గ్రామాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలు జారవిడవబడుతున్నవి. ఆహారపదార్థాలను పడవేసి వచ్చిన ఎయిర్ కమొడార్ నందా పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ మేఘాలు దట్టంగా వున్నందున తమకు అంత బాగా కనబడలేదని చెప్పారు. నిన్న పదివేలపౌనుల ఆహారపదార్థాలు. నేడొక పదివేలపౌనుల ఆహారపదార్థాలు పడవేయబడినవి.

గత 60 సంవత్సరాలలో ఇంతగాతుపాను కొట్టి ఎరుగదని వాతావరణ శాస్త్రపరిశోధన కార్యాలయం ప్రకటించింది.

రావినది కట్టలు పొంగి పారుతున్నదని అమృతసర్‌కు 15 మైళ్ళలోవున్న రామదాసి రైల్వేస్టేషన్ కొట్టుకొని పోయిందని తాజా వార్తలవల్ల తెలుస్తున్నది.

ట్రక్కు బోల్తాపడగా 10 మంది మృతి

ఎటాహ వద్ద సంఘటన

ఫతేఘడ్, (యు. పి), అక్టోబర్ 5— ఇనుప గొట్టాలు తీసుకొని వెడుతున్న ఒక ట్రక్కు ఎటాహ నగరానికి మూడు మైళ్ళ దూరంలో గ్రాండుట్రంకు రోడ్డుపై నేడు బోల్తా పడింది. ట్రక్కులోవున్న 23 మందిలోను 10 మంది మరణించారనీ మిగిలిన వారు గాయపడ్డారని తెలుస్తున్నది మరణించిన వారిలో ఒక స్త్రీ, ఇద్దరు పిల్లలు కలరు

నార్తరన్ రైల్వేలో ప్రమాదం

ముగురు ప్రయాణీకుల మృతి

న్యూఢిల్లీ, అక్టోబర్ 5—నార్తరన్ రైల్వేలోని భాటిండా-రాజపురా సెక్షనులో ఫిరోజ్‌పూర్-అంబాల ప్యాసింజర్‌కు గత అర్ధరాత్రి ఒక ప్రమాదం సంభవించగా ముగురు ప్రయాణీకులు మరణించారనీ, ఇద్దరు క్షతగాత్రులైనారనీ తెలుస్తున్నది. చివరి రెండు బోగీలు పట్టాలు తప్పి పడిపోయినవనీ, బోగీలలో కొన్ని భాగాలు వరద నీటిలో మునిగిపోయినవని కూడా తెలియవచ్చింది.



తంజావూరులో తనకు స్వాగత మివ్వడానికి కొబ్బరి ఆకులతో కట్టబడిన మండపాన్ని చూచి అచ్చెరువొందింది, కొంచెంసేపు ఆగి దానిని శ్రద్ధగా పండిట్ నెహ్రూ పరిశీలించారు

పొదుపు ఉద్యమంద్వారా 400 కోట్లు సేకరణ

—ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ సూచన

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ అక్టోబర్ —5

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద పబ్లిక్ రంగంలో 4,300 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టాలంటే, స్వల్ప మొత్తాల పొదుపు ఉద్యమం (స్మాల్ సేవింగ్స్) ద్వారా కనీసం 400 కోట్ల రూపాయలనైనా సేకరించవలసి వుంటుందని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ నేడిక్కడ సూచించారు.

మహిళల సేవింగ్స్ ఉద్యమం, కేంద్ర సలహా సంఘంలో శ్రీ దేశముఖ్ ప్రసంగిస్తూ దేశంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి సాగుతున్న కృషిలో మహిళల స్మాల్ సేవింగ్స్ ఉద్యమం గమనీయమైన ప్రముఖ పాత్రను నిర్వహించగలదని చెప్పారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు స్మాల్ సేవింగ్స్ ఉద్యమం ద్వారా 25 కోట్ల రూపాయలను సేకరించడానికి మహిళల కేంద్ర సలహా సంఘం-వారు నిర్ణయించుకున్నారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో పబ్లిక్ రంగానికి ఉద్దేశిస్తున్న 4 300 కోట్ల ఖర్చులోను 3 400 కోట్లు పెట్టుబడిగాను, 900 కోట్లు అభివృద్ధి పథకాలకు ఖర్చుగాను వుండగలదని. ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలను నాలీనా రెవిన్యూ ద్వారా సమకూర్చవలసివుంటుందని అంటూ ఋణాల ద్వారాను, స్మాల్ సేవింగ్స్ ద్వారాను వచ్చే అయిదు సంవత్సరాల మీద వెయ్యికోట్లు సేకరించక తప్పదని అన్నారు అందులో 600 కోట్లు వరకు ఋణాలు చేయవచ్చునని. పోతే మిగిలిన 400 కోట్లు స్మాల్ సేవింగ్స్ ద్వారా సేకరించాలంటే, గత నాలుగు సంవత్సరాలుగా సేకరిస్తున్నట్లు సాలుకు 55 కోట్లు కాక 80 కోట్ల రూపాయలను సేకరించవలసిన అవసరం వుంటుందని వివరించారు.

ప్రస్తుతానికి పట్టణాలకు, బస్తీలకు మాత్రమే పరిమితమైవున్న స్మాల్ సేవింగ్స్ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపింపజేయాలని కోరుతూ అందుకోసం గట్టిగా కృషి చేయాలని అన్నారు. పెద్దపెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ పరిశ్రమలు ప్రారంభించడంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగావున్నదనే విషయాన్ని గుర్తించాలని కూడా ఆర్థిక మంత్రి నొక్కి వక్కాణించారు. గత రెండు సంవత్సరాలలోను, మహిళల సేవింగ్స్ ఉద్యమం ద్వారా దాదాపు రెండుకోట్ల రూపాయలు సేకరించినందుకు కేంద్ర సంఘం వారిని అభినందించారు

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీమతి హన్నాసేన్, ఇప్పటికి వసూలైన 1,97,53,418 రూపాయలు కాక, 323 లక్షల 22 వేల రూపాయల వాగ్దానాలు కూడా కలవని అన్నారు అన్నింటి కంటె బొంబాయి రాష్ట్రంలో హెచ్చుగా, 32 లక్షల నాలుగు వేలు వసూలు జరిగినవని, మైసూరులోకూడా 11 లక్షల 8 వేలు వసూలు చేశారని వివరించారు.

కేంద్ర సాంఘిక సంక్షేమ సంస చెయిర్మన్ శ్రీమతి దుర్గాబాయ్ దేశముఖ్ ప్రత్యేక ఆహ్వానంమీద ఈ సమావేశంలో పాల్గొన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు, సేవింగ్స్ ఉద్యమం ద్వారా, మహిళలు 25 కోట్లు సేకరించాలని ఆమె చేసిన సూచనను కేంద్ర సంఘంవారు ఆమోదించారు. కేంద్ర సలహా సంఘం అన్ని రాష్ట్రాల ప్రతినిధులతోను పెద్దదిగా వున్నదని, ఉద్యమ విధానాలను నిర్ణయించే కేంద్ర కమిటీని చిన్నదిగా పునర్నిర్మాణం చేయాలని కూడా ఆమె సూచించారు

ఇంజనీరింగ్ పరిశ్రమలు

కలకత్తా, అక్టోబర్ 5—ఇండియాలో ఉత్పత్తిచేయబడిన యంత్ర పరికరాలను విదేశాలకు ఎగుమతిచేయడానికై ఇండియా ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థకు అక్టోబర్ 10 వ తేదీన పరిశ్రమల శాఖామంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిగారు ప్రారంభోత్సవం జరుపుతారు.

ఈ ఎగుమతి సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో నెలకొల్పబడుతుంది ఈ కార్యాలయం ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతయ్యే అవకాశాలను పరిశీలించి, వ్యాపారం నిర్వహిస్తుంది.

శాసన సభ్యులతో జిల్లా బోర్డుల పునర్నిర్మాణం

—తాత్కాలికంగానే అని వివరణ

కర్నూలు, అక్టోబర్ 5—శాసనసభ్యులతో జిల్లాబోర్డుల పునర్నిర్మాణం తాత్కాలికమేనని పంచాయతీ సభ్యులద్వారా జిల్లాబోర్డుల నిర్మాణాన్ని ఐక్యకాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ వ్యతిరేకించడం లేదని శ్రీ పి. రాజగోపాల్ నాయుడు (యం. యల్. ఏ) గారు నేడొక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు, వారి ప్రకటన పూర్తి పాఠమిది:—

"ప్రస్తుతం జిల్లా బోర్డులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపిస్తే సుమారు 35 లక్షలరూపాయలు ఖర్చు కాగలవు. కనుక, ఆ ఖర్చును భరించే స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వంలేదు గనుక, పరోక్షపు ఎన్నికలద్వారా జిల్లాబోర్డులను పునర్నిర్మించాలని మంత్రివర్గం తీర్మానించింది.

కాని ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4000 గ్రామాలకే పంచాయతీ లేర్పడి వున్నవి తక్కిన అత్యధిక గ్రామాలకింకా పంచాయతీ లేర్పడి వుండలేదు. అందువల్ల పంచాయతీలు లేనిప్రాంతాలకు ప్రాతినిధ్య మివ్వడమెలాగనే ప్రశ్నను మంత్రివర్గంచర్చించి ఆయాతాలూకాలలో ప్రస్తుత మున్న పంచాయతీ సభ్యులే పంచాయితీలు లేని ప్రాంతాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గూడ ఓటు చేయాలని, తద్వారా పంచాయతీలు లేని ప్రాంతాలలో జిల్లా బోర్డులకు ప్రాతినిధ్యం కల్పించాలని మంత్రి వర్గం నిర్ణయించి ఐక్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ముందు దీనిని చర్చకు పెట్టింది.

"కొన్ని జిల్లాలలో చాల తాలూకాలలో రెండు వందల, మూడు వందల గ్రామాలకు, ఇరవై ముప్పై పంచాయతీలు కూడ లేవు అయినప్పుడు ఈ కొద్ది పంచాయతీల సభ్యులే ఇన్ని గ్రామాలకు బదులు ఓటు చేయడం ప్రజాస్వామిక వ్యతిరేకమని, ఈ పద్ధతి చాల లోపభూయిష్ఠంగా వున్నదని ఈ సూచనను త్రోసిపుచ్చి అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరిగిన తరువాతనే పరోక్షపు ఎన్నికలు జరపాలని పార్టీ నిర్ణయించింది,"

"కాని అన్ని పంచాయతీలకు ఎన్నికలు పూర్తిగా జరపడానికి ఇంకా కనీసం ఒక సంవత్సరమైనా పట్టగలదు గనుక ఆలోగా జిల్లా బోర్డుల నిర్వహణ యెవరు చేయాలనే ప్రశ్నను పార్టీ చర్చించింది.

"ప్రస్తుతమున్న స్పెషల్ ఆఫీసర్లగడువును పెంచడానికి పార్టీ సమ్మతించలేదు. కాబట్టి పంచాయతీ సభ్యులు ఓటర్లుగా జిల్లా బోర్డులకు పరోక్షపు ఎన్నికలు జరిగేలోగా ఎవరు జిల్లా బోర్డులను నిర్వహించాలనేది కూడా చర్చించబడింది.

"సంవత్సరంలోగా పంచాయతీల కన్నిటికీ ఎన్నికలు జరిపించి వెంటనే జిల్లా బోర్డులను పునర్నిర్మించనున్నందున ఆ కొద్ది కాలంలో జిల్లా బోర్డుల నిర్వహణకు "శాసనసభ్యులను నామినేట్ చేసి, వారిచేతనే పరిపాలన జరిపించాలని",-"పంచాయితీ సభ్యులెన్నుకొన్న సభ్యులను తాలూకా కొక్కరిచొప్పున శాసన సభ్యులతో కూడ కలపాలని" రెండు తీర్మానాలు పార్టీలో చర్చకు వచ్చినవి.

ఏ కారణంతో ప్రస్తుతం పంచాయతీ సభ్యులతో పరోక్షపు ఎన్నికలు జరపడానికి వీలు కాదని పార్టీ నిర్ణయించిందో ఆ కారణంతోనే పంచాయతీ సభ్యులతో ప్రస్తుతం ఎన్నికలు జరపడానికికూడా పార్టీ నిరాకరించింది. అంతే గాక ఒక సంవత్సరంలో పంచాయతీ సభ్యులతో జిల్లా బోర్డు సభ్యు లెన్నుకొనబడనున్నారు. గనుక ప్రస్తుతం మరొక ఎన్నిక జరపడం సబబుగాదని, అలాగా ఎన్నిక జరిపితే, ఎటుదిరిగీ పంచాయతీ సభ్యులెన్నుకొన్న అభ్యర్థులు గూడ జిల్లా బోర్డులో వున్నారు గనుక పంచాయితీల యెన్నికలు పూర్తిచేయడంలో ఉదాసీనభావ మేర్పడ గలదని, శాసన సభ్యులతో మాత్రమే ప్రస్తుతం జిల్లాబోర్డులనేర్పరచడమే మంచిదనే కారణంతో తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించింది.

"ఈ నిర్ణయం రెండుభాగాలు. సంవత్సరంలోగా అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరిపి పంచాయతీ సభ్యుల ద్వారానే జిల్లా బోర్డు సభ్యుల ఎన్నికలు జరిపించాలనేది మొదటిది అందువల్ల పంచాయితీ సభ్యుల ద్వారా పరోక్షపు ఎన్నికలను ఐక్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమర్థిస్తున్నది. కాని వ్యతిరేకించడం లేదు. వ్యతిరేకించినదల్లా స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం పొడుగింపునే.

"అందువల్ల ఈ తాత్కాలికపు ఏర్పాటు ఏ విధంగాను ప్రజాస్వామ్యాన్ని కుంటింపజాలదు. దీనివల్ల ఉద్యోగస్థుల పరిపాలన పోతుంది. సాధ్యమైనంత త్వరలో పరోక్షపు ఎన్నికలద్వారా జిల్లాబోర్డులు పునర్నిర్మింపబడ గలవు. వీలయితే ప్రత్యక్ష ఎన్నికలు గూడ జరుపుకోవచ్చు. కాబట్టి ఈ విషయమై యెవ్వరూ ఏలాటి అపోహలు గాని, ఆందోళన గాని పడవలసిన అవసరం లేదు."

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 6—

అమ్మకం వన్ను	రు.	అ.	పై.
నవరం చిల్లరధర	61	12	0
పాట్లా బంగారం	95	12	0
మూసా బంగారం	93	8	0
వెండి నంద తులాలు	171	8	0
వెండి తులం 1-క	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	103	107-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		204-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		165-0-0
సేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		25-12-0
ఎం. ఎస్. బ్రేండ్		26-0-0
పంచదార		
బ్రిటిషు రిఫైన్ (2కట్స్)		35-8-0
నైజామ్ (228 పౌనులు)	36-2-0	36-8-0
సామర్‌కోట (2 కట్స్)		35-8-0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 6—వేరుసెనగపప్పు రెడీ 101-0-0; నూనె రు. 9-3-0; పిండి 157-0-0; కాయ పీనట్స్ రు. 3-10-6 కోర మండలీ రు.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 6—

వెండి 100 తులాలు	169-0-0
పాట్లా బంగారం	94 13-0
నవరు	61-2-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 6—

అమ్మకం వన్నుతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	167	14	6
నవరను	61	12	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 5—

నేటి ఓపెనింగ్	—	31 99
నేటి క్లోజింగ్	—	32 01

1955 అక్టోబర్ 7, శుక్రవారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ షష్ఠి
షష్ఠి వ॥ 1-32 గంటలవరకు
మృగశిర రా॥ 9-37 గంటలవరకు
వర్జ్యం: తె॥ 5-25 గంటలనుంచి —

అక్కౌంటెన్సు పరీక్షలు

మద్రాసు అక్టోబర్ 6—సాధిక సంస్థల ఉద్యోగులకు అక్టోబరు 27, 28 తేదీలలో "అక్కౌంటెన్సు" పరీక్షలు నిర్వహింపబడగలవని, ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించబడనున్న ఆంధ్ర గజెటులో చూడవచ్చునని ఆంధ్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ శాఖవారు ప్రకటిస్తున్నారు.

హిందీ పరీక్షా ఫలితాలు

దక్షిణ భారత హిందీ ప్రచార సభవారు గత ఆగస్టులో నిర్వహించిన విశారద, ప్రవీణ పరీక్షల ఫలితాలు అక్టోబర్ 8, 9 తేదీలలో వరుసగా ప్రకటించబడుతాయి.



మీ కలాన్ని కాపాడండి

స్వాన్ ఇంక్ వాడండి

సిరాలో మురికివల్ల ప్రతియేడు వేల కొలది కలాలు పాడైపోతున్నవి. మీ కలంలో స్వాన్ ఇంక్ పోసి కలాన్ని కాపాడండి. స్వాన్ ఇంక్ శాస్త్రీయంగా తయారింపబడి మందంగావుండే వడపోత కాగితంగూడా అనేకసార్లు వడపోయబడును. ఇందువల్ల దీనిలో యేమాత్రం మురికి వుండదు.

సోల్ కన్సెషనీర్సు:
బిడిల్ సాయర్ & కో (ఇండియా) లిమిటెడ్., 25, దలాల్ వీధి, పో. బా. నం. 1992, బొంబాయి-1.

ఏజంట్లు: ఎం. జి. మహాని అండ్ కో., బొంబాయి, ఢిల్లీ; విల్సన్ అండ్ కో., మద్రాసు; లెవెటన్ లిమిటెడ్, కలకత్తా; బి. ఎన్. మెహరా అండ్ కో., ఢిల్లీ-6; క్వాలిటీ సప్లయర్సు, హైదరాబాద్-దక్కన్.

నివేశనస్థలములు

ది పొన్నూరు & నిడుబ్రోలు కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెం. 1407

గ్రామాభివృద్ధి నిమిత్తము శ్రీ భావనారాయణ స్వామివారి ఈనాము సుమారు ఎ 30. లకు ప్లాట్లు, ధరలు. 25-9-55 తేదీన సొసైటీ మహాజన సమావేశమునందు అంగీకరింపబడినవి. అప్పటినుండి ప్లాట్లను త్వరత్వరగా ఖరీదు చేయుచున్నారు. కనుక, కావలసినవారు త్వరపడి శేషించిన ప్లాట్లను చూచి ఖరీదు చేసికొన గోరుచున్నాను. కొన్ని ప్లాట్లు మాత్రమే నిలువైయున్నవి.

ఇట్లు
పొన్నూరు, 3-10-55. అధరాపురపు శ్రీనివాసరావు, ప్రెసిడెంటు.

కేశవర్ధనితో

కేశాలను వృద్ధి చేసుకోండి.



చుండును పోగొట్టండి.
ఇక తలలో దురద ఏల? వెంట్రుకలు ఎందుకు రాలిపో
వలె? పసిరనంతో నెరయుట మాన్పండి. నెరియుటం ఆలస్యం కానివ్వండి.

కేశవర్ధనితో కేశాలకు పునర్జీవంపోసి, అందంచేకూర్చండి.

షాంపూ వాడి కేశ శుభ్రత, సువాసన పొందండి.

కేశవర్ధని అ. 14; షాంపూ అ. 14, పోస్టేజి అదనం. అన్నిచోట్లా లభించును.

కేశవర్ధని ప్రాడక్ట్సు, కోయంబత్తూరు 8

ఆంధ్రకు ఏజంట్లు: నేషనల్ సేల్సు అండ్ సర్వీసెస్ (సదరన్) లిమిటెడ్., బకింగ్ హాంపేట — విజయవాడ.

వ్యాస రచన పోటీ

రోడ్డు భద్రత గురించిన విషయములపై 1955 అక్టోబరులో ఒక వ్యాసరచన పోటీ జరుపబడుతుందని ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ సదరన్ ఇండియావారు సంతోషపూర్వకముగా తెలియపరుస్తున్నారు.

చేరిన వ్యాసములలో ఉత్తమ రచనకు మంచి రొక్కం బహుమతులు యివ్వబడును.

ఈ పోటీలో పాల్గొనడానికి దిగువ తెలుపబడినవారు అర్హులు:

హైస్కూలు బాలురు — బాలికలు
కాలేజి అండ్ సాంకేతిక పాఠశాలల విద్యార్థులు.
ట్రాఫిక్ కానిస్టేబుల్సు
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, సార్జంట్లు

మద్రాసు, బెంగుళూరు, ఉదకమండలం, కోయంబత్తూరు, కాలికట్, ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయం, మధురై, తిరుచిరాపల్లి, గుంటూరు, కర్నూలు, సికింద్రాబాద్, విశాఖపట్టణములలోని ఏ. ఏ. ఎస్. ఐ. వారి ఆఫీసులలో దేనినుండియైనను పూర్తి వివరములు తెలుసుకోవచ్చును.

ప్రవేశరుసుము లేదు

బైకొలేట్సు
తీసుకుంటే జీవితం నూతన చైతన్యంతో ఉరికి పోతుంది.

BI-COLATES
REGULARLY

Make sure seal is unbroken



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 236
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
8-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

బోధివృక్షం ఎదుగు బొదుగులు
—నిపుణుల సూచన

బాగల్పూర్, ఆగస్టు 4—బుద్ధ గయలోని బోధివృక్షం గురించి బీహార్ ప్రభుత్వానికి సాబోర్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. హెచ్. రిచ్చరియా పంపిన నివేదికలో బోధి వృక్ష పరిస్థితికి చాల ఆందోళన ప్రకటించాడట. గడచిన 85 సంవత్సరాలుగా ఈ వృక్షం పెరగవలసిన విధంగా పెరగడంలేదని, ఇన్నేళ్ళ ఈ రావిచెట్టు ఇంకా ఎంతో పెద్దగాను, బలంగాను వుండవలసిందని ఆయన తెలిపాడట. ఈ రావిచెట్టు సమీపంలోనే మహాబోధి ఆలయ మందిరం వున్నదానివల్ల చెట్టు చుట్టూ అరుగులు కట్టడంవల్ల చెట్టుకు తగినంత చెమ్మ తగలడంలేదని, చెట్టుకు ఆసరాగా కాంక్రీటు స్తంభాలు కట్టాలని, గాలి పారడానికి అవకాశం కల్పించి, వచ్చుపడిన కొమ్మలను తీసివేయాలని ఆయన సూచించాడట.

నాలుగేళ్లు ఓపిక పడితే, పటిష్ఠమైన విశాలాంధ్ర అవతరణ

ఈలోపున తెలంగాణా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయపడాలని ఫజల్ అలీ కమిషన్ అభిప్రాయం

గడువులోపల ఆంధ్రరాష్ట్రం సంయుతం సర్వతోముఖాభివృద్ధి చెందగలదన్న ఆశాభావం

న్యూఢిల్లీ, అక్టోబర్ 6— ఈ నెల 10 వ తేదీన ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకటించబడినప్పుడు కమిషన్ సూచించిన రాష్ట్రాల సంఖ్య పట్లకంటె, కమిషన్ అలాంటి సిఫార్సులు చేయడానికి కారణాలేమిటి అనే విషయం పట్లే ఎక్కువ కుతూహలం చూపబడుతుందని తెలుస్తున్నది.

కమిషన్ సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్ర నిర్మాణానికి అంగీకరించక, సంయుక్త కర్ణాటక, ఐక్య కేరళ రాష్ట్రాల నిర్మాణానికి అంగీకరించడంకూడ ఎక్కువ గర్హనీయాంశం కావచ్చు.

ఉత్తర భారతంలో పెప్సూ, హిమాచల్ ప్రదేశాలను, పంజాబ్‌లో లీనంచేసి ఉమ్మడి రాష్ట్రం నెలకొల్పాలని సిఫార్సు చేయడానికి గల పరిస్థితులను గురించి ప్రజలదృష్టి కేంద్రీకరించబడుతుంది.

ఇప్పటి బొంబాయి రాష్ట్రంలోని కన్నడ ప్రాంతాలు మినహా తక్కిన ప్రాంతాలు, హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠీ ప్రాంతాలు సౌరాష్ట్ర, కచ్‌లు కలిపి ఉమ్మడిరాష్ట్రంగా రూపొందించడానికి బొంబాయి నగరం కేంద్రాయకమైందట. ఈ పద్ధతి కింద బొంబాయి వాణిజ్యం భవిష్యత్తు చెక్కు [illegible] రాష్ట్రాలు, గుజరాతీవారు విడిపోదలచుకొన్నప్పుడు సంయుక్త మహారాష్ట్ర, మహాగుజరాత్ నిర్మాణం ఒరుదురుకుండా లేకుండా పోదానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రధానమైన ఈ రెండు వర్గాలవారూ కమిషన్ సిఫార్సులు అంగీకరించి, సాధ్యమైనంత కాలం ఉమ్మడిరాష్ట్రం శ్రేయస్సుకోసం పాటుపడతారని ఆశించబడుతున్నది.

బొంబాయి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని మరాఠ్వాడాను చేర్చడంవల్ల తమ బలం హెచ్చు కాగలదని బొంబాయి మహారాష్ట్రులు సంతృప్తి పడవచ్చునని ఆశించబడుతున్నది. ఇక నాలుగైదు సంవత్సరాలలో కార్వారేవు అభివృద్ధి కాగలదు గనుక కర్నాటక, కేరళ రాష్ట్రాలు ఏర్పడినట్లుగానే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడవచ్చు.

నాలుగేళ్ళ తర్వాత విశాలాంధ్ర

నాలుగు సంవత్సరాల తర్వాత విశాలాంధ్ర ఏర్పడాలని కమిషన్ సూచించిందట. తెలంగాణాకు కొన్ని సంవత్సరాలవరకు-ముఖ్యంగా మద్యనిషేధం అమలుపరచే పక్షంలో ఇప్పటి ఆబ్కారీ రాబడి వుండదు గనుక కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయవలసివుంటుంది. ఇంతేకాక తెలంగాణా వెనుకబడి వుంది. కనుక ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యవహారరీత్యా తెలంగాణా అభివృద్ధి విషయంలో భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తుది పరిష్కారం విశాలాంధ్ర నిర్మాణమే అని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. ఈలోగా ఇప్పటి అన్ని రాష్ట్రాలలోకి శైశవావస్థలో వున్న ఆంధ్ర రాష్ట్రం పుంజుకుంటుంది.

హిమాచల్ ప్రదేశ్‌ను పంజాబ్ పెప్సూలలో విలీనం చేయాలని కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ 10 సంవత్సరాల వరకు కేంద్రం పరిపాలన కింద వుండాలని సిఫార్సు చేసినట్లు విశ్వసించబడుతున్నది. హిమాచల్ ప్రదేశ్‌కు ఇప్పుడున్నది ఉన్నట్టుగానే వుండాలని కమిషన్ అధ్యక్షుడు ఫజల్ అలీ భిన్నాభిప్రాయం ప్రకటించాడట.

ఉత్తరప్రదేశ్ ఇప్పుడున్నంత పెద్ద రాష్ట్రంగా వుండడం విషయంలో సర్దార్ పణిక్కర్ ప్రతికూలాభిప్రాయం ప్రకటించాడట. ఈ భేదాభిప్రాయం చాల దీర్ఘంగా వుంటుందని అంటున్నారు.

ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల విషయంలో అభిప్రాయభేదం వున్నప్పటికీ, దేశ సమైక్యం, సమానంగా ప్రతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అనేవి ప్రాతిపదికలుగా రాష్ట్ర పునర్నిర్మాణం సూచించబడిందట. జాతి సమైక్యం, జాతీయభావం అలవరచుకోడానికి కమిషన్ చేసిన సూచనలు ఎంతో శ్రద్ధతో ప్రజలు చదువుతారని ఆశించబడుతున్నది.

నివేదికపై బెంగాల్ మంత్రివర్గం చర్చ

కలకత్తా, అక్టోబర్ 6—ఫజల్ అలీ కమిషన్ నివేదికను పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం నేడు పరిశీలించింది.

బీహార్ నుంచి 17 లక్షల జనాభా గల 3,812 చదరపుమైళ్ళ ప్రాంతం బెంగాల్‌లో చేర్చాలని కమిషన్ సిఫార్సు చేసిందని స్థూలమైన అంచనాలనుబట్టి తెలుస్తున్నది. ఈ భూభాగంనుంచి కిషన్‌గంజ్ సబ్‌డివిజన్ మినహాయించబడింది. ఈ సబ్‌డివిజన్ ఉత్తర ప్రాంతానికి, దిగువ బెంగాలుకు దారిగా పరిగణించబడాలని సూచించబడిందట.

నివేదికపై రాష్ట్ర ప్రభుత్వాభిప్రాయం ఇంకా తెలియకపోయినా, కొందరు మంత్రులు మాత్రం, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా బీహార్‌లోని కొన్ని ప్రాంతాలను బెంగాల్‌లో చేర్చాలనే ప్రతిపాదనను కమిషన్ అంగీకరించిందని సంతృప్తి ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌కు చేర్చదలచిన బీహార్ ప్రాంతంలోనుంచి మన్‌భూం సబ్ డివిజన్‌లోని బొగ్గు గనుల ప్రాంతం మినహాయించబడింది. ఈ ప్రాంతం చేరిస్తే, బీహార్ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ తారుమారవుతుందని కమిషన్ అభిప్రాయపడింది.

సంథాల్ పరగణాలోని కొన్ని ప్రాంతాలను పశ్చిమ బెంగాల్‌లో చేరాలనే వాదాన్ని కమిషన్ అంగీకరించలేదు. సంథాల్ జాతి సమైక్యానికి ఇది భంగకరం కాగలదని కమీషన్ అభిప్రాయం.

అఖిలభారత భాషారాష్ట్ర మహాసభ చర్చ

అమరావతి, అక్టోబర్ 6— ఫజల్ అలీ కమిషన్ నివేదికను గురించి చర్చించడానికి అఖిలభారత భాషారాష్ట్ర మహాసభ కార్యవర్గం ఈ నెల 22, 23 తేదీలలో హైదరాబాద్‌లో సమావేశం కాగలదు.

బావోడై నాయకత్వం

అక్టోబర్ 23 న రెఫరెండం జరగగలదట

పారిస్, అక్టోబర్ 6—దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వ నాయకుడుగా బావోడైని వుంచడమా, తొలగించడమా అనే సమస్యపై అక్టోబర్ 23 వ తేదీని దేశం అంతట రెఫరెండం జరిపించబడగలదని సైగాన్ నుంచి ఫ్రెంచి న్యూస్ ఏజన్సీ తెలుపుతున్నది.

ఈ రెఫరెండం సంగతిని దక్షిణ వియత్‌నామ్ దేశీయ వ్యవహారాలశాఖా మంత్రి నేటి ఉదయం ఒక ప్రకటనద్వారా తెలియజేశాడు.

2 ఫర్లాంగుల దూరం రైలుపట్టాల తొలగింపు

గోవాలో రైళ్ళ రాకపోకలకు అవరోధం

బెల్గాం, అక్టోబరు 6 — సెప్టెంబర్ 29 వ తేదీన రెండు ఫర్లాంగుల దూరంవరకు రైలు పట్టాలు తొలగించబడినందున వాస్కో-మార్గోవామధ్య రైళ్ళ రాకపోకలు నిలిచిపోయినట్లు ఇక్కడి గోవన్ జాతీయవాదుల ద్వారా తెలియవచ్చింది.

రాత్రివేళ కొందరు గోవన్ జాతీయవాదులు రైలుపట్టాలను తొలగించినారట.

కాన్‌విరెం-మర్మగోవా మధ్య షటిల్ సర్వీస్ 20 గంటలసేపు నిలిచిపోయినదట.

మపూకా, పెర్నెమ్, తిసిమ్, రెవోరా, బెటిమ్, కాంక్యొలిమ్‌లలో పోర్చుగీసు పోలీసుల ప్రతీకార చర్యగా పెద్ద పెట్టున అరెస్టులు సాగిస్తున్నట్లు కూడా ఒక వార్త చేరింది.

గోవాకు పాక్ అవామీలీగ్ నాయకుడు సుహ్రావర్ది రాక

డామన్ గవర్నర్ కెప్టెన్ కార్రివా కూడా గోవా చేరినట్టు రేడియో ప్రకటన

బెల్గాం, అక్టోబర్ 6— అవామీ లీగ్ నాయకుడు డాక్టర్ హెచ్. ఎస్. సుహ్రావర్ది కరాచీ నుంచి విమానంలో నేడు గోవా చేరినట్లు పోర్చుగీసు ప్రభుత్వం అధీనంలో వున్న గోవా రేడియో ప్రకటించింది.

డామన్ గవర్నర్ కెప్టెన్ మగల్ హైస్ కార్రివా కూడా గోవా చేరినట్లు రేడియో ప్రకటన తెల్పుతున్నది.

డామన్ గవర్నర్ వెంట ఆయన సతి కూడా వచ్చిందట.

డాక్టర్ సుహ్రావర్దితోపాటు పాకిస్తాన్‌లో పోర్చుగల్ రాయబారి డాక్టర్ కార్లోస్ ఫెర్నాండెస్ కూడా గోవా చేరినట్లు గోవా రేడియో ప్రకటించింది.

విమానాశ్రయంలో డాక్టర్ సుహ్రావర్దికి గోవా పౌరపరిపాలనశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇస్మాయిల్ గ్రేషియన్, గవర్నర్-జనరల్ అంగరక్షకుడు, ఉన్నతాధికారులు, చాలామంది ముస్లింలు స్వాగతమిచ్చారు.

గోవా సమస్యా పరిష్కారం

శాంతి విధానాలపట్ల నెహ్రూచే తిరిగి విశ్వాసం ప్రకటన

బెంగుళూరు, అక్టోబర్ 6—"పోర్చుగీసువారు గోవానుంచి వైదొలగవలెననే విషయంపై ఇండియాలో భేదాభిప్రాయం లేదు. అంతర్జాతీయ సమస్యలను శాంతి మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని వాదిస్తున్న ఇండియా గోవానుంచి పోర్చుగీసువారిని తరిమి వేయడానికి బలప్రయోగం చెయ్యకూడదు" అని నేడిక్కడ ఒక పెద్దసభలో ప్రసంగిస్తూ ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు.

సెంట్రల్ కాలేజి ఆవరణలో వేయబడిన పెద్ద పందిరిలో జరిగిన ఈ సభకు దాదాపు 50,000 మంది హాజరైనారు.

పండిట్ నెహ్రూ తన ప్రసంగంలో ఇంకా యిలా అన్నారు:

"అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఇండియా వాదాన్ని ప్రపంచ రాజ్యాలు గౌరవిస్తున్నవి. అటువంటప్పుడు ఇండియా గోవా విషయంలో బలప్రయోగానికి దిగితే ప్రపంచం ఏమనుకొంటుంది?

చైనాకు చెందవలసిన మకోవా కూడా పోర్చుగీసువారి అధీనంలో వుంది. అహింసా సిద్ధాంతంలో చైనాకు నమ్మకం లేకపోయినప్పటికీ అది (చైనా) హింసా చర్యలకు దిగలేదు.

గోవా విషయంలోనూ ఇండియా బలప్రయోగం చెయ్యదలచలేదు. గోవాను ఆర్థికంగా దిగ్బంధనం చేశాము. గోవానుంచి పోర్చుగీసువారు వైదొలగిపోవాలనే ఇండియా వాదం ఎల్ల ప్రపంచ ప్రజలను సముఖులను చెయ్యడానికి కూడా ఇండియా కృషి చేస్తున్నది."

జమ్ములో విపరీతంగా వర్షాలు కురవడంచేత దాదాపు 100 ఇళ్లు కూలిపోయినవి. జమ్ము-శ్రీనగర్ రోడ్డుమీద కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు అవరోధం కలిగింది.

సరిహద్దు వివాదాలు

ఉభయపక్షాలు ముఖాముఖి సంప్రతింపులతో పరిష్కరించుకోవాలని ఫజల్ అలీ కమిషన్ సూచించిందట

మద్రాసు, అక్టోబరు 7— ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల సరిహద్దులలో లాగే ఏ రెండు రాష్ట్రాల సరిహద్దులలోని వివాదగ్రస్త ప్రాంతాల భవిష్యత్తయినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ముఖాముఖి సంప్రతింపులతో పరిష్కరించుకోవాలని ఫజల్ అలీ కమిషన్ సూచించినట్టు తెలుస్తున్నది.

నివేదిక సరిహద్దు ప్రాంతాలను ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా నిర్ణయించుకోవాలని సూచించిందని తెలుస్తున్నది.

సరిహద్దులోని పలానా ప్రాంతం పలానా రాష్ట్రానికి చేరాలని కమిషన్ నిర్ణయించలేదని, కాని, ఈ విషయంలో అనుసరించవలసిన సూత్రాలను మాత్రం నిర్వచించిందని తెలుస్తున్నది. సరిహద్దులోని వివాదగ్రస్త ప్రాంతాల పరిష్కారానికి సాధ్యమైనంతవరకు తాలూకావే ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది.

కమిషన్ నివేదిక ఇప్పటి ఏర్పాట్ల ప్రకారం ఈ నెల 10 వ తేదీన ప్రకటించబడుతుంది.

కేంద్ర మంత్రివర్గం త్వరలో నివేదికను పరిశీలిస్తుంది. ఆ మీదట అఖిల భారత కాంగ్రెసు కమిటీ తన అభిప్రాయాలు తెలుపుతుంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికపై చర్చలు జరిపి తమ అభిప్రాయాలు తెలియజేస్తాయి. అఖిల భారత కాంగ్రెసు కమిటీ రాష్ట్ర ప్రభుత్వాభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే చర్చలు ప్రారంభిస్తుంది.

ఫజల్ అలీ కమిషన్ నివేదిక సంగతి మద్రాసు మంత్రులకు తెలుసునని మద్రాసు ప్రభుత్వం ప్రధాన ప్రతినిధి నేడు తెలిపారు.

మద్రాసు ప్రభుత్వానికి నివేదిక ప్రతి చేరిందని, దానిపై పరిశీలన జరుగుతున్నదని తెలుస్తున్నది. నిన్న జరిగిన మంత్రుల సమావేశంలో నివేదికపై ప్రాథమిక చర్చలు జరిగాయట. మంత్రులు సరిహద్దు ప్రాంతాల భోగట్టా కోరినట్లు కూడా తెలుస్తున్నది.

ఈ నెల 13 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనున్నది గనుక, బహుశా ఆ సమావేశంలో నివేదికపై చర్చ జరుగవచ్చునని భావించబడుతున్నది.

నివేదికలోని సిఫార్సులు చాల రహస్యంగా వుంచబడ్డాయి. కాని, ఆ సిఫార్సులు చాలావరకు లోగడ అప్పుడప్పుడు పత్రికలలో ప్రకటించబడిన వార్తలను ధ్రువపరుస్తున్నాయని అభిజ్ఞ వర్గాలవారు తెలుపుతున్నారు.

పండిట్ నెహ్రూకు వ్రాయవలసిన లేఖ

లంక మంత్రి వర్గం చర్చ

కొలంబో, అక్టోబర్ 6—సింహళంలోని భారతీయ సంతతివారి పౌరసత్వ సమస్య గురించి మంత్రి వర్గం నేడిక్కడ చర్చ జరిపింది కాని ఎట్టి నిర్ణయం చెయ్యక ముందే సమావేశం వచ్చే వారానికి వాయిదా వెయ్యబడింది.

ఇండో-సిలన్ ఒడంబడిక అమలులోని అవరోధాలు తొలగించడం విషయమై పండిట్ నెహ్రూకు ఒక లేఖ వ్రాయవలెనని నిన్న మంత్రివర్గానికి చెందిన ఇండో-సిలన్ వ్యవహారాల సంఘం సూచించింది. ఈ సూచనపైనే మంత్రివర్గం నేడు చర్చించినట్లు తెలుస్తున్నది.

వ్యవహారం తెగేటట్లు చెయ్యవలదనీ భారత సింహళాలమైత్రి భగ్నమయ్యే నిర్ణయాలేవీ చెయ్యవలదనీ లంకప్రధాని సర్ జాన్ కొటెలెవాలా హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

సింహళానికి అక్రమంగా వలసవచ్చినవారు, తామలా రాలేదని ఋజువుచేసుకోడానికి ప్రభుత్వం ఒక చట్టం చేసింది దీని ప్రకారం న్యాయస్థానాలు విధించే తీర్పులను ఇండియా ప్రభుత్వం ఆమోదించని పక్షంలో ఇండో-సిలన్ ఒడంబడిక నిష్ప్రయోజనం కాగలదని సలహా సంఘం భావించిందట.

ఇండియా, లంక ప్రధాన మంత్రులు మరొకసారి కలుసుకొని వివాదాంశాలను పరిష్కరించుకోవాలని సలహా సంఘం సమావేశంలో ఒక సూచన చెయ్యబడినట్లు తెలుస్తున్నది.

ప్రధాని నెహ్రూ ఢిల్లీ ప్రయాణం

నాగపూర్, అక్టోబర్ 7—ప్రధాని నెహ్రూ ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధి నేటి మధ్యాహ్నం విమానంలో ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ఆగి, తిరిగి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు ప్రధాని నెహ్రూకు విందు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా కూడా విందులో పాల్గొన్నారు.

భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనను సూచిస్తున్న ఇండియా పటాన్ని ప్రధాని నెహ్రూకు పండిట్ శుక్లా బహూకరించారు. విమానాశ్రయంలోనే ఈవిందు జరిగింది.

విమాన ప్రమాదంలో 65 మంది మృతి

అమెరికాలో ఇంతటి ప్రమాదం ఎన్నడూ జరగలేదట

డెన్వర్, అక్టోబర్ 6—యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం ఇక్కడకు సమీపానగల ఒక పర్వతంపై నేడు కూలిన కారణంగా విమానంలోని 65 మంది దుర్మరణం పాలైనట్లు వ్యోమింగ్ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఈ పర్వతం ఎత్తు 12,005 అడుగులట.

అమెరికాలో ఇంత ఘోరమైన విమాన ప్రమాదం మున్నెన్నడూ జరగలేదట.

విమానంలో ఒక పసిపాపతోసహా 62 మంది ప్రయాణీకులు వున్నారు. వైమానికులు ముగ్గురు.

లంక భూముల అమ్మకం

రెవిన్యూబోర్డు అధికారులతో మంత్రి శ్రీ చంద్రమౌళిగారి సమాలోచనలు

మద్రాసు, అక్టోబర్ 7— సొంతంతమైన లంక భూములను సరాసరి అమ్మివేసే విషయమై నేడిక్కడ జరిగిన సమావేశంలో చర్చించబడింది. రెవిన్యూబోర్డు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు అధ్యక్షత వహించారు.

ప్రస్తుతం లంక భూములను ప్రభుత్వం కౌలుకు ఇస్తున్నదని, ఈ కౌలు వాయిదాలు దాటిన పిమ్మట పునరుద్ధరించ బడుతున్నదని పాఠకులకు విదితమే.

ప్రభుత్వం వశపరచుకున్న జమీందారీ గ్రామాలలోని నూతన లంకల [illegible] విషయం కూడా చర్చించబడింది. ఇంతవరకు ఈ నూతన లంకలు ప్రభుత్వానివి. ఆ పీటిని ఉపయోగించుకున్నందుకు రైతులు పీటి శిస్తు చెల్లించాలి.

సమావేశానంతరం పత్రికా విలేకరులతో

(మిగతా 2 వ పేజీలో)

ఆమె నాట్యం చేయడానికే పుట్టింది

భరత నాట్యంలోని లయ, పదం ముద్రలు వివిధ భంగిమలు అపూర్వ రూపంలో మహోజ్జ్వలమైన ఈ టెక్నికలర్ చిత్రంలో ప్రదర్శింపబడ్డాయి.

ఝనక్ ఝనక్ పాయల్ బాజే

టెక్నికలర్ లో

నిర్మాణం, దర్శకత్వం
వి. శాంతారాం

నటించినవారు:
సంధ్యా-గోపీకృష్ణ
దాతే-మనోరమ
భగవాన్

4—10—55 శుక్రవారం నుంచి

మిడ్‌లాండ్ & బ్రాడ్వే - మద్రాసు

ప్రభాత్ - హైదరాబాద్; పారడైస్ - సికింద్రాబాద్; ప్రభాత్ - బెంగళూరు.

రు 2-8-0, రు 1-14-0, రు 1-4-0 తరగతులకు మిడ్‌లాండ్‌లోను, రు 1-14-0 తరగతికి బ్రాడ్వేలోను, అన్ని హాల్సులోనీ తరగతులకు ప్రభాత్, బెంగళూరులోను ముందుగా టిక్కెట్లు కొనుక్కోవచ్చును.

ఆశాభంగం కలగకుండా అపుడే బుకింగు చేసుకోండి

డిస్ట్రిబ్యూటర్లు: అలంకార్ చిత్రా లిమిటెడ్, బెంగళూరు అండ్ సికింద్రాబాద్.

ఆంధ్రకు: విజయ పిక్చర్స్, విజయవాడ.

సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు

మైసూరు దసరా ఉత్సవములు చూచి ఆనందించండి

30 క్షేత్రములు 3,000 మైళ్లు 40 రోజులు

కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు సుమారు 30 యాత్రా స్పెషలు జయప్రదంగా నడిపి యాత్రికుల మన్ననల పొందిన లక్ష్మి యాత్రా స్పెషలు

20-10-55 న శుభముహూర్తమున రాజమండ్రినుండి బయలుదేరును

రైలు చార్జీ, భోజనము, వసతులతో సహా

3 వ క్లాసు యాత్రికుని 1 కి రు 175 మాత్రమే

రాజమండ్రినుండి కన్యాకుమారివరకు గల సంపూర్ణ దక్షిణ దేశ యాత్రలు చేయుటకు చాలా మంచి తరుణం. శుభ ఆశ్వయుజ, కార్తీక మాసములలో పవిత్ర దేవాలయములలో పూజలు సలిపి, పుణ్యనదులలో స్నానంచేసి తరించండి. రైల్వే ఆర్డరు నెంబరు సి. హెచ్. జి. 46/298/4/175/55 ప్రకారం రైల్వే వారిచే ప్రోగ్రాం స్థిరపరచబడినది గాన తారీఖు మార్పులు, ప్రోగ్రాం మార్పులు లేవు. 20-10-55 న తప్పక బయలుదేరును. కొద్ది సీట్లు మాత్రమే ఖాళీ వున్నవి గనుక వెళ్ళ నిశ్చయించుకొనినచో మనిషి 1 కి రు 50-0-0 లు అడ్వాన్సు పంపినచో కావలసిన సీట్లు రిజర్వు చేసెదము.

ఇట్లు, మేనేజరు,
లక్ష్మి ప్రెస్ రాజమండ్రి. లక్ష్మి యాత్రా స్పెషల్, రాజమండ్రి.

మద్రాసు కెసినో — ఆఖరు వారము
రోజూ 4 ఆటలు. మ 2, సా 6, రా 9-45 గం
కెసినో వారి గొప్ప తెలుగు చిత్రము
కన్యాశుల్కము (తెలుగు)
సావిత్రి—ఎన్. టి. రామారావు

కాస్తూరి కుసుమం
బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

ఏజంట్లు కావలెను
ప్రఖ్యాతి గాంచిన "మెర్క్యురి" "రీటా" "రేనాల్డ్సు" & "జీపర్" ఫౌంటెన్ కలాలకు ఏజంట్లు కావలెను.
వివరములకు:
సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
P. RAMANLAL & CO.,
116/18, Narayan Dhru Street, Bombay-3.

అమ్మకము

చిత్తూరులోని చిత్తూరు హోల్ సేల్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ వారు 14-10-55 తేదీ సా. 3 గం లకు తమ ఆఫీసు వద్ద 30 45 హా.స. 1952 మోడల్ డి.పెన్ షైప్, ఏ. డి. సి 268, జి. ఎం. సి పబ్లిక్ కారియర్ లారీని బహిరంగ వేలంలో విక్రయించెదరు. ఇది పెట్రోలుతో నడుసుంది మంచి స్థితిలోవున్నది. పై సోర్సునుండి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.

ఆర్. నాదముని రెడ్డి, ఎం.ఎల్.ఎ., ప్రెసిడెంటు, చిత్తూరు, 3-10-55.

దక్షిణ రైల్వే

పబ్లిక్ నోటీసు

15-10-55 నుంచి బొంబాయి, కలకత్తా రేరియాలలోని సేవనుంచి మద్రాసు సెంట్రల్ కు బుకింగ్ చెయబడు నశించని రకము (నాన్ పెరిషబుల్) అన్ని పార్శెల్సు, ఇదివరకువలె సాల్టు కొటారు వద్ద కాకుండ, బేసిన్ బ్రిడ్జి రైల్వే స్టేషను ఆనుకొని కొత్తగా నెలకొల్పబడిన పార్శెల్సు ఆఫీసువద్ద డెలివరీ చేయబడును.

రీజియనల్ ట్రాఫిక్ సూపరింటెండెంటు, రాయపురం.

సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

విశాఖపట్టణం హార్బరుకు సమీపంలో, పెంకులు తయారుచేసే ఒక టైల్ ఫ్యాక్టరీ అమ్మకానికి గాని, జాయింటు వ్యాపారానికి గాని ఉన్నది. కొత్త మెషినరీ. 35 హా.ప. ఎలక్ట్రికల్ కనెక్షన్ వున్నలోడ్. నాలుగు రకాల అచ్చులు గల మోటారు. (ఇంటి పై కప్పుకు, లోకప్పుకు, నేలకు, ఇటికెప్పు వెన్నుకు వగైరాలకు పనికి వచ్చే పెంకులు చేయవచ్చును.) Pug mill తో డబుల్ సెట్టు రోలర్లు కలవు. (అంతా పూర్తి సెట్టు కలిగివున్నది) ఈ ఫ్యాక్టరీ అనకాపల్లికి పోయే (గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద, దువ్వాడ రైలు స్టేషన్ కు (విశాఖపట్టణం జిల్లా) ఒక మైలు దూరంలో వున్నది. దిగువ అడ్రెసుకు వ్రాసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. (ప్రొప్రయిటరు, శ్రీ జ్యోతి విహార్, డాబా గార్డెన్సు, వాల్తేరు, ఆర్. ఎస్. విశాఖపట్టణం జిల్లా.

టెండరు నోటీసు

సామర్లకోట పంచాయతీ మినియల్ ఎస్టాబ్లిషుమెంటుకు కావలసిన యీ దిగువ డ్రెస్సులు సప్లయి చేయుటకు గాను టెండర్లు 19-10-55 తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు సామర్లకోట పంచాయతీ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారివల్ల తీసికొనబడును. ప్రతి టెండరు దారు రు. 50/- లు పంచాయతీ ఆఫీసులో జమకట్టి టెండరు దాఖలు చేయవలెను. ఇతర వివరములు పంచాయతీ ఆఫీసునుంచి తెలిసికొనవచ్చును.

(1) కాకీ డ్రిల్లు నిక్కరు, (2) కాకీ షేట్ వస్త్రములు, (3) ట్విల్ గుడ్డ కాకీ టోపీలు (4) 40 నెంబరు నేత కోకలు (రంగువి), (5) 40 నెంబరు జాకెట్టు గుడ్డ (రంగుది).

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, సామర్లకోట పంచాయతీ.

చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్

చౌచౌ ప్రదర్శన

మద్రాసు, అక్టోబర్ 7—చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ (మైలాపూర్-మద్రాసు) స్కూల్ ఫండ్ నిధి నిమిత్తం ఆ బడిపిల్లలు అక్టోబర్ 14 వ తేదీని రసిక రంజని హాలులో (మైలాపూర్) సాయంకాలం ఆరు గంటలకు చౌచౌ ప్రదర్శన యిస్తారు.

ఈ ప్రదర్శనకు శ్రీ టి. ఎస్. రామస్వామిగారు అధ్యక్షత వహిస్తారు.

దక్షిణాదిలోని [illegible] ప్రాంతాలలో [illegible] ఉన్నారు.

ఆంధ్రప్రభ
1955 అక్టోబర్ 8 శనివారం

సలీం సలహా

ఈజిప్టు ఉప ప్రధాని గమాల్ సలీం ఇండియాకు చుట్టం కాడు; పాకిస్థాన్ కు పగవాడు కాడు. ఆయన నిష్పాక్షికుడు, పూర్తి నిష్పాక్షికత్వం రాజకీయాలలో మెలగుతున్న వారికి సాధ్యంకాదంటే, ఈజిప్టు ఉప ప్రధాని తన వైపుకే ఏ కొంచెమో మొగ్గు చూపగల అవకాశం కలదని పాకిస్థాన్ అంగీకరించాలి. మతానికి రాజకీయాలతో ముడి పెట్టడం మధ్యయుగపు మనస్తత్వమైనా, పాకిస్థాన్ ఆ పనినే చేస్తున్నది. మతాన్ని పురస్కరించుకొనే అది విడి రాజ్యంగా ఏర్పడింది; మతాన్ని పురస్కరించుకొనే కాశ్మీర్ తనకు దక్కవలెనంటున్నది; మతాన్ని పురస్కరించుకొనే, ముస్లిం రాజ్యాలన్నింటి నాయకత్వాన్ని సాధించాలని ఒకప్పుడది గట్టి ప్రయత్నం చేసింది. రాజకీయాలలో మతానికి ఇంతగా ప్రాధాన్యమిచ్చే పాకిస్థాన్ తనవలెనే ఈజిప్టు ముస్లిం రాజ్యమని, దాని ఉప ప్రధాని సోదర మహమ్మదీయుడని, ఇండియా, పాకిస్థాన్ లలో ఒక దానివల్ల ఆయన పక్షపాతం చూపితే, తనవల్లనే దాన్ని చూపాలని అంగీకరించక తప్పదు.

ఈజిప్టు ఉప ప్రధాని కాశ్మీర్ విషయమై డమాస్కస్ లో చేసిన విస్పష్ట ప్రకటన పక్షపాతంతో కూడినదన్న మాట పాకిస్థాన్ నోట రావచ్చునేమోనన్న శంకతో మేము పై విషయాలను వ్రాసినామే తప్ప, వింగ్ కమాండర్ సలీం నిష్పక్షపాతాన్ని గురించి మాకు లవలేశంగా నైనా సందేహం లేదు. ఇండియా, పాకిస్థాన్ ల రెండింటి ఆహ్వానంపై ఆయన ఈ రెండు దేశాలకు వచ్చాడు. గౌరవనీయుడైన అతిథిగా రెండు దేశాలలోను పర్యటన చేశాడు. ఆసియా, ఆఫ్రికా ఖండాల సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని, సర్వతోముఖంగా వాటి సత్వరాభివృద్ధిని కోరుతున్న ఒక ప్రముఖ ప్రజానాయకుడు ఉభయ దేశాల ప్రభుత్వాలతోను సమష్టి సమస్యలను గురించి సాకల్యంగా చర్చించాడు. తన పర్యటన సమయంలో ఇండియాలోనే కాక, పాకిస్థాన్ లో కూడా కాశ్మీర్ వివాదాన్ని గురించి పత్రికా విలేకరులు ప్రశ్నించగా, అతిథి మర్యాదకు విరుద్ధమని, తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి నిరాకరించాడు. ఉభయ దేశాల సరిహద్దులను దాటిపోయిన పిదప మరి మౌనం వహించవలసిన అగత్యం లేదు కాబట్టి, చిత్తశుద్ధి పూర్వక పరిశీలన పిమ్మట తా నేర్పరచుకొన్న నిశ్చితాభిప్రాయాలను నిర్మొహమాటంగా బయట పెట్టాడు.

శాంతిపట్ల ఇండియాకున్న ప్రేమ, యుద్ధంపట్ల దానికున్న విద్వేషం ఎంత ప్రగాఢమైనవో జగద్విదితం. సాయుధ సంఘర్షణ పరిష్కరించగల సమస్యలకంటె సృష్టించగలిగినవే అధికమైనవని, క్లిష్టమైనవని దాని నమ్మకం. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి యుద్ధం సాధనం కారాదని దాని విశ్వాసం. ఆత్మరక్షణ కోసమని అన్యరాజ్యాలతో సైనిక సంధులను చేసుకోవడం శాంతికి హానికరమని కూడా దాని అభిప్రాయం. యుద్ధభయం, యుద్ధ సన్నాహాలు, యుద్ధావకాశాల చర్చ మొదలైనవన్నీ కూడా చివరికి యుద్ధానికే తప్పక దారితీయగలవన్న తీర్మానానికి వచ్చినందునే, అది ఏ రాజ్యంతోను సైనిక రక్షణ సంధులను చేసుకోవడం లేదు. అగ్రరాజ్య కూటాలలోను, ప్రాంతీయ రక్షణ సంధులలోను చేరకపోవడంలోనే కాక, స్వదేశంలోని విదేశ స్థావరాల సమస్యను పోలిన అల్పవిషయంలో సయితం ఏ రెండు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికీ యుద్ధం సాధనం కారాదన్న సూత్రాన్నే అది అక్షరాలా అనుసరిస్తున్నది. ఇట్టి ఇండియా నుంచి పాకిస్థాన్ కు రాగల ప్రమాదమేమీ లేదు. అయినా, అది ఇండియాను చూస్తే తనకు భయం కలుగుతున్నదంటూ అన్యరాజ్యాలతో పరస్పర సైనిక రక్షణ సంధులను చేసుకొంటున్నది; ఆయుధ సహాయాన్ని పొందుతున్నది. ఈ భయం నిరాధారమైనదని, ఇదే ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ప్రస్తుత శోచనీయ పరిస్థితికి కారణభూతమౌతున్నదని ఈజిప్టు ఉప ప్రధాని స్పష్టంగా పేర్కొన్నాడు.

ఇంతేకాదు, ఇతర రాజ్యాల ప్రమేయమే లేకపోతే, కాశ్మీర్ వివాదపరిష్కారం అతి సులభమని ఆయన తన ప్రకటనలో ధ్వనిస్తున్నాడు కూడా. అయితే, ఈ సలహా పాకిస్థాన్ కు రుచించబోదు. కాశ్మీర్ సమస్య కేవలం ఇండియా, పాకిస్థాన్ లకు మాత్రమే సంబంధించింది కాదని నిన్న నే కరాచీ రేడియో ద్వారా ప్రసంగిస్తూ పాక్ గవర్నర్-జనరల్ మేజర్-జనరల్ ఇస్కందర్ మీర్జా ఉద్ఘాటించాడు. ఇంతే కాక, ఈసారి ఇండియా, పాక్ ప్రధాన మంత్రుల సమావేశంలో ఏదో ఒక ఒడంబడిక కుదరకపోతే, కాశ్మీర్ వివాదాన్ని తిరిగి భద్రతా సంఘం ముందు పెట్టగలనని కూడా ఆయన బెదిరించాడు. ఇట్టి బెదిరింపులతో ప్రారంభమయ్యే రాజీ సంభాషణలు ఎంతవరకు ముడిపడగలవో ఆయనకే తెలియాలి!

అనవసరమైన ఆర్భాటాలను ఇప్పటికైనా విరమించి, నిష్పాక్షికుడైన ఈజిప్టు ఉప ప్రధాని సలహాను పాకిస్థాన్ పాటిస్తే, ఇండియాతో ముఖాముఖి చర్చల ద్వారా కాశ్మీర్ వివాదం అతి సులభంగా పరిష్కారం కాగలదు. లేకపోతే, నష్టపడగలిగింది పాకిస్థాన్ కాని, ఇండియా కాదు.

అంబర్ చర్కా ప్రయోజనాలపై చర్చ

అహమ్మదాబాద్, అక్టోబరు 7— కేంద్రీకరణ, వికేంద్రీకరణ వాదుల మధ్య లక్ష్యాల విషయమై జరిగే వివాదంలో వికేంద్రీకరణకే విజయం తథ్యమని [illegible] హరిజన ఆశ్రమంలో అంబర్ చర్కా ప్రయోజనాలను గురించి చర్చించడానికి సమావేశమైన నిపుణుల సభలో కార్మిక మంత్రి శ్రీ ఖండూభాయ్ దేశాయ్ అన్నాడు. ప్రజలందరికీ పని చూపగలిగిందే చక్కని సాధనమనీ కూడా ఆయన అన్నాడు.

కోస్తాజిల్లాలలో వర్షం

పూనా, అక్టోబరు 7—బంగాళాఖాతం మధ్య భాగం నుంచి వాయుగుండం బయలుదేరి పడమరగా ప్రయాణం చేస్తున్నది. దీని ఫలితంగా తీర ప్రాంతాలలో నేడు వర్షాలు కురుస్తున్నవి.

ఆంధ్ర దేశంలో కోస్తా ప్రాంతంలోను, రాయలసీమలోను హైదరాబాదులోను కూడా నేడు బాగా వర్షం కురిసింది.

ఆంధ్ర కోస్తా ప్రాంతానికి, దానినానుకొని వున్న తమిళనాడు ప్రాంతాలకు వచ్చే 48 గంటలదాకా వర్షం కురవవచ్చు.



"కాశ్మీర్ వివాదమే ఇండియా, పాకిస్తాన్ ల మైత్రికి అడ్డుగా నిలుస్తున్నది"—పాక్ గవర్నర్-జనరల్

ఆదాయాలకు గరిష్ఠ ప్రమాణం

డాక్టర్ మత్తయ్ సమర్థన

కలకత్తా, అక్టోబర్ 4—పన్నుల దర్యాప్తు సంఘంవారు, దీర్ఘకాలం అనుసరించదగు విధానాలను సూచించడానికి ప్రయత్నించారని, ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జాన్ మత్తయ్ నేడిక్కడ, పన్నుల దర్యాప్తు సంఘం ప్రతిపాదనలను గట్టిగా సమర్థిస్తూ చెప్పారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ ఎఫేర్స్ వార్షిక సమావేశంలో డాక్టర్ మత్తయ్ ప్రసంగిస్తూ, దీర్ఘకాల దృక్పథంతోనే పన్నుల దర్యాప్తు సంఘం తన పరిశీలన జరిపి, ప్రతిపాదనలను రూపొందించిందని అంటూ అది సూచించిన పన్నుల పద్ధతిని, ఎప్పటికప్పుడు సంభవించే ఆర్థికాభివృద్ధికి అనువుగా సర్దుబాటు చేసుకుంటూ రావాలని కూడా ఆయన అన్నారు.

వ్యక్తుల ఆదాయానికి గరిష్ఠప్రమాణాన్ని నిర్ణయించాలని చేసిన సూచన, వ్యక్తిగతమైన ప్రయత్నాన్ని, పొదుపును అణచి వేయడానికి ఉద్దేశించినది కాదని అన్నారు. ఇండియాలో సుస్థిరమైన ప్రభుత్వమనేది నెలకొనాలంటే ఇప్పుడు ఆదాయాలలో విపరీతంగా వున్న అసమానత్వాలను తొలగించడానికి తగిన చర్యలు తప్పక తీసుకొనవలసివుంటుందని తాను భావిస్తున్నట్లుగా డాక్టర్ మత్తయ్ చెప్పారు. ఈ విషయంలో పన్నుల దర్యాప్తు సంఘం చేసిన సిఫారసులు ఇప్పుడున్న తలసరి ఆదాయం ప్రకారం ఒక వ్యక్తికి పన్నులన్నీ చెల్లించిన తరువాత నెలకు 3,700 రూపాయలు ఆదాయాన్ని వుంచాలన్న లక్ష్యాన్ని కలిగివున్నవన్నారు; అయితే దేశంలోని అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా పాతిక సంవత్సరాలకు దేశంలో తలసరి ఆదాయం రెట్టింపు అయినప్పుడు, వ్యక్తుల ఆదాయం గరిష్ఠ ప్రమాణం కూడా రెట్టింపు. అంటే, నెలకు 7,000 రూపాయల వరకు పెరగగలదని అన్నారు.

పన్నుల దర్యాప్తుసంఘం సూచన అమలుజరిపినప్పుడు దేశంలో నిత్యజీవావసర వస్తువుల వాడకం తగ్గిపోగలదన్న విమర్శలను డాక్టర్ మత్తయ్ ఖండించారు. అయితే వినోద వస్తువుల (లగ్జరీస్) వాడకాన్ని తగ్గించజేసే సూచనలు మాత్రం కలవని అన్నారు. దేశంలోని ఆర్థిక సమస్యలను గురించి సూలంగాను, సులభమనే ధోరణిలోను ప్రసంగించడం తగదని అంటూ గత 30-40 సంవత్సరాలుగా దేశంలోని పరిణామాల వల్ల పబ్లిక్ ప్రయివేటు రంగాలమధ్య మాపుతున్న 'తేడాకు' ప్రధానత లేదన్నారు. ఉదాహరణకు జాతీయకరణను గురించి స్థూలంగా ఒక విధానాన్ని నిర్ణయించడం వల్ల ప్రమాదం కలిగేమాట అలా వుంచి, రకరకాలుగా రాజకీయమైన చిక్కులకు కూడా అది దారితీయవచ్చునని అన్నారు. ఒక పరిశ్రమను జాతీయం చేయాలా లేదా అన్నది ఆ పరిశ్రమ పరిస్థితులనుబట్టి నిర్ణయించవలెనని వుంటుందని కూడా డాక్టర్ మత్తయ్ వివరించారు.

(1 వ పేజి తరువాయి)

మంత్రి మాట్లాడుతూ అంతి భూముల సమస్య ఎలా పరిష్కరించదగునని తమ చర్చలు జరిపినానని అన్నారు.

జమీందారీ గ్రామాలలోని రైతుల వాదాన్ని వప్పుకుంటే ప్రభుతా ఏటికి 12,000 రూపాయలు నష్టంరాగలదని, ఈ నష్టాలు ఎక్కువ భాగం చిత్తూరు ప్రాంతంలోనే కలవని మంత్రి వివరించారు.

ఈ సమావేశంలో రెవెన్యూబోర్డు మొదటి సభ్యుడు శ్రీ కె. యం. ఉస్మాన్ ఖాన్, రెండవ సభ్యుడు శ్రీ యం. పి. పాయ్, కార్యదర్శి శ్రీ కె. సుబ్బారావుగారలు పాల్గొన్నారు.

భూమి సంస్కరణల విచారణ సంఘం

మద్రాసు, అక్టోబరు 7—భూమి సంస్కరణల విచారణ సంఘం నేడు ఆంధ్ర రెవెన్యూ బోర్డు కార్యాలయంలో శ్రీ లక్ష్మీరాజు సుబ్బారావుగారి అధ్యక్షతన సమావేశమై చర్చలు జరిగించి మరికొన్ని రోజులు ఈ చర్చలు సాగగలవు.

నేడు రెవిన్యూ బోర్డు ఆఫీసుకు వచ్చిన రెవిన్యూ మంత్రి భూమి సంస్కరణల విచారణ సంఘం సభ్యులతోనూ కూడా కలుసుకున్నారు

యజమాని, కార్మికుల సామరస్యం

విశాఖపట్టణంలో గోష్ఠిని ప్రారంభిస్తూ కేంద్రకార్మిక ఉప మంత్రి అబీదాలీ ప్రసంగం

విశాఖపట్టణం, అక్టోబర్ 7—పారిశ్రామిక సంబంధాలు సక్రమంగా కొనసాగాలంటే కార్మికులకు సరిపోయిన న్యాయమైన వేతనాలు, పని చేయడానికి చక్కని పరిస్థితులు కల్పించడం అత్యవసరమని కేంద్ర కార్మిక ఉప మంత్రి అబీద్ అలీ నేడు విశాఖపట్టణంలో "పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంక్షేమం" అనే విషయంపై ఏర్పాటు చేయబడిన గోష్ఠిని ప్రారంభిస్తూ ఉద్ఘాటించారు.

యజమానులు కార్మికోద్యమాన్ని కార్మిక సంస్థలను గురించి వాటి అభివృద్ధిని చూచి తాము గర్వపడాలనీ, కార్మికుల సమస్యలు తమ స్వంత సమస్యలుగా భావించి యజమానులు వాటిని సానుభూతితోను, సహృదయంతోను పరిశీలించాలని. కార్మికులు క్రమశిక్షణతోను, బాధ్యతతోను వ్యవహరించాలని కార్మిక ఉపమంత్రి ఉద్బోధించారు.

కార్మిక సంఘర్షణలు, అశాంతి, శక్తివంతమైన కార్మికోద్యమం చిహ్నాలు కావనీ, దేశ పారిశ్రామిక వ్యవస్థలో భాగస్వాములుగా కార్మికులు ఆర్థిక పురోభివృద్ధి ప్రణాళికలకు చేయూతనిచ్చి, సహాయపడాలనీ జాతీయాశయాలకు లక్ష్యమైన సోషలిస్టు సామాజిక వ్యవస్థను పరస్పర సహకార సౌమనస్యాలతో అతి త్వరలో సాధించగలమనీ శ్రీ అబీద్ అలీ అన్నారు.

సత్సంబంధాలకు సూచి

తమ ప్రసంగంలో అబీద్ అలీ యింకా యిలా అన్నారు:—

"కార్మికులు కార్మికోద్యమాన్ని గురించి, కార్మిక సంస్థలను గురించి ఎక్కువగా తెలిస్తే వారు సాధించే విజయాలు వారికి గర్వకారణమౌతాయి. పని సక్రమంగాను, సాఫీగాను సాగిపోతుంది, కార్మికుల జీవన వ్యయ ప్రమాణాలు పెరుగుతుంది. సమ్మెలు, సంఘర్షణలకు తావుండదు, కార్మికుల ఇతోధిక సహకారంతో ఉత్పత్తులు కూడ పెంపొందుతాయి.

"యజమాని కార్మిక సంబంధాలు సరిగా లేకపోతే సమ్మెలు, లాకౌట్లు, సంఘర్షణలు వుంటాయి. వాటి ఫలితంగా ఉత్పత్తులు తిరుగుదల, పక్షపాతం, అసహనం, సహకారం, విశ్వాసం సన్నగిల్లడం. వీటన్నింటికంటె, పని సక్రమంగాను, సాఫీగాను సాగకపోవడం ఏర్పడుతాయి. శక్తివంతమైన కార్మికోద్యమం ఒక్కటే యిందుకు తరుణోపాయం. కార్మికులు సుసంఘటితమై, బలీయమైన కార్మిక సంస్థలను ఏర్పరచుకోవాలి. యజమానులు తమ కార్మికుల సంస్థలను గౌరవించడమేగాక వాటితో సంప్రతిస్తూవుండాలి.

వీలైన సందర్భాలలో యజమానులతో కలిసిపోయి లాభాలలో వాటాలు పంచుకొని, ఆభివృద్ధి పురోభివృద్ధికి. స్వయం శ్రేయస్సుకు కృషిచేయడం కూడ మంచిది.

సమష్టి పరిష్కారం

యజమానులు, కార్మికులు తమతమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలి ప్రభుత్వం నెలకొల్పిన పరిష్కార ద్వారా అది కొనసాగాలి. ఆ మార్గం విఫలమైతే మధ్యవర్తి పరిష్కారానికి ప్రభుత్వం నియమించే వారి ద్వారా పరిష్కరించుకోవాలి.

యజమాని, కార్మిక ప్రతినిధులతో ఒక గోష్ఠిని ఏర్పాటుచేయాలని అనుకొంటున్నాము. యజమానులకు, కార్మికులకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోడానికి నిరంతర పరిశోధనలు సాగాలి.

ప్రభుత్వ కర్తవ్యం

పారిశ్రామిక సంబంధాల విషయంలో కార్మికుల ఉద్యోగ పరిస్థితులకు సంబంధించినంతవరకూ శాసనరీత్యా పూర్తి రక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. సక్రమ పద్ధతులలో, ఎవరి పద్ధతికి భంగం కుండా, ఏర్పడే కార్మిక సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తి పరిష్కారానికి ప్రభుత్వం తోడ్పడుతుంది వేతనాల నిర్ణయం విషయంలో అవసరమైన సహాయం చేస్తుంది

యజమాని కార్మిక సామరస్యం ఏర్పడింది. కాయకష్టులా కృషి జరిపి, పారిశ్రామిక పురోభివృద్ధిని సాధించాలి. కార్మికులకు కూడా వాటా లభిస్తుంది.

ఐనివల్ల కార్మికుల దృక్పథం కూడ మారాలి. దేశ శ్రేయస్సుకోసం కృషి చేస్తున్నామనే భావం ప్రతి ఒక్కరిలోను కలగాలి. ప్రజాసామాన్యం జీవన వ్యయ ప్రమాణాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ, పరస్పర సహకారంతో కృషి చేయాలనే విషయాన్ని మనమందరం గుర్తించాలి.

సహజీవన సిద్ధాంతం అమలు

మిస్టర్ చౌ ఎన్-లై వివరణ

లండన్, అక్టోబర్ 5—వివిన్నమైన ఆర్థిక, రాజకీయాది వ్యవస్థలుగల దేశాల మధ్య శాంతియుత సహజీవనం నేడు అంతర్జాతీయ వ్యవహారాలలో వాస్తవ రూపం పొందిందని చైనీస్ ప్రధాని, విదేశాంగమంత్రి అయిన మిస్టర్ చౌ ఎన్-లై నిన్న పెకింగ్ లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం చైనాలోవున్న నాలుగు బర్మీస్ ప్రతినిధి వర్గాల గౌరవార్థం నిన్న పెకింగ్ లోని బర్మా రాయబారి చేసిన విందులో ప్రసంగిస్తూ ప్రాచీన కాలం నుంచి కూడా బర్మా చైనాలు మిత్ర దేశాలుగా వుంటున్నవని మిస్టర్ చౌ ఎన్-లై అన్నాడు.

ఈ విందుకు 500 మంది అతిథులు హాజరైనారు.

కాగా, 1954 జూన్ లో చైనా, బర్మాల ప్రధాన మంత్రులు కలిసి శాంతియుత సహజీవనాది పంచసూత్రాలతో కూడిన సంయుక్త ప్రకటన చేసిన తర్వాత ఈ స్నేహం ఒక క్రొత్త ప్రాతిపదికపై వర్ధిల్లుతున్నదని ఆయన [illegible] చేశారు.

కెసీ ఆశాభావం

కరాచీ అక్టోబర్ 5—కమ్యూనిస్టు దేశాలకు, నాన్-కమ్యూనిస్టు దేశాలకు మధ్య సహజీవనం సాగడానికి మున్నెన్నడూ లేనంతటి చక్కని అవకాశాలు ఇప్పుడు కలవని ఆస్ట్రేలియన్ విదేశాంగమంత్రి మిస్టర్ కేసీ నేడిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆశాభావం వెల్లడించాడు.

కొద్దినెలల క్రిందట శాంతియుత సహజీవనం ఆచరణ సాధ్యం కాదని తోచిందనీ, ఇప్పుడు దానిని గురించి శ్రద్ధగా ఆలోచించవలసివున్నదనీ ఆయన పేర్కొన్నాడు.

గురువారంనాడు మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆగ్నేయ ఆసియా రక్షణ వ్యవస్థలో చేరవలసిందిగా ప్రధాని నెహ్రూను ఆహ్వానిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా, "నేను అంత తెలివి తక్కువ పని ఏమీ చేయబోవడం లేదు" అని మిస్టర్ కేసీ సమాధానం చెప్పాడు.

ఇండియా చెప్పే అహింసా విధానంపై మీ అభిప్రాయం ఏమిటని అడగగా, దురాక్రమణ ప్రమాదం గల దేశాలకు అహింసా విధానాన్ని గురించి నచ్చచెప్పడం కష్టమని ఆయన అన్నాడు.

మిస్టర్ కేసీ 'పంచశీల'ను ప్రశంసించాడు. బాండుంగ్ మహాసభ తీర్మానాన్ని చిత్తశుద్ధితో కార్యరూపం పొందించ గల్గితే మంచిదేనని ఆయన అన్నాడు.

ఆంధ్రలో వరకట్నాల నిషేధపు బిల్లు

గెజెటులో ప్రకటన

కర్నూలు, అక్టోబరు 7—ఈ వారంలో వెలువడిన రాష్ట్రప్రభుత్వం గెజెటులో ఆంధ్ర వరకట్నాల నిషేధపు బిల్లు ప్రకటించబడింది. ఈ అనధికార బిల్లు అసెంబ్లీలో ప్రతిపాదించడానికి గత సెప్టెంబరు 21 వ తేదీని అనుమతి ఇవ్వబడింది. ఈ బిల్లును శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు అసెంబ్లీ వచ్చే సమావేశంలో అనధికార కార్యక్రమాలపై చర్చ జరిగే రోజున ప్రతిపాదిస్తారు.

వివాహం సందర్భంలో ఏ రూపంలోనైనా కట్నం యివ్వడమైతేనేమి, వాగ్దానం చెయ్యడమైతేనేమి, ఈ బిల్లు నిషేధిస్తుంది. అయితే, వివాహం సందర్భంలోనే మొత్తం 300 రూపాయలకులోపుగా ఇచ్చి పుచ్చుకొనే కానుకలకు ఈ బిల్లు వర్తించదు. మహమ్మదీయ చట్టంలోని "మెహర్" విషయంలో కూడా ఈ బిల్లువల్ల నిషేధాలేమీ వుండవు. ఈ బిల్లులోని నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ఆరు మాసాలకు లోపు జెయిలు శిక్ష, జరిమానా విధింపబడగలవు.

కాంగ్రెస్ పార్టీ: ముస్లిములు

ప్రవేశం విషయమై త్వరలో మహాసభ

హైదరాబాద్, అక్టోబర్ 6—బొంబాయిలో జరిగిన అల్ప ముస్లిం మహాసభ నిర్ణయించిన రీతిగా ముస్లిములు కాంగ్రెస్ లో చేరడం విషయమై చర్చించడానికి మున్సి, మహాసభను ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రముఖ ముస్లిములు చర్చలు జరుపుతున్నారు.

31 మంది ప్రముఖ ముస్లిములు నిన్న సాయంకాలం సమావేశమై త్వరలో మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి మిస్టర్ అమీర్ అలీ ఖాన్, అధ్యక్షత వహించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి నవాబ్ మైదద్ జంగ్, హైదరాబాదు మేయరు మిస్టర్ వహబుద్దీన్ ఖాన్, పార్లమెంటు సభ్యుడు మిస్టర్ ఉస్మాన్ సోబానీ, ఇత్తెహాదుల్ ముసల్మీన్ కార్యాచరణ సంఘం మాజీ అధ్యక్షుడు మిస్టర్ బషీర్ అహమద్, ముతావలీల సంఘం అధ్యక్షుడు మౌలానా వలియుల్లా హుస్సేనీ, ఇద్దరు రాష్ట్ర శాసన సభ్యులు, తదితరులు దాదాపు 31 మంది పాల్గొన్నారు.

ఈ సమావేశం స్థాయి సంఘంగా ఏర్పడింది.

హైదరాబాద్ రాష్ట్రంలో 22 లక్షలకు పైగా ముస్లిములు వుంటున్నారు.

పుల్మారీలో కాంగ్రెస్, పెసెంట్సుపార్టీ పోటీ

పుల్మారీ నియోజకవర్గంనుంచి హైదరాబాద్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల పోటీలో తక్కిన వారంతా ఉపసంహరించుకోడంతో కాంగ్రెస్ పెసెంట్సు వర్కర్సుపార్టీ అభ్యర్థులకు ముఖాముఖి పోటీ ఏర్పడింది.

శ్రీ మాణిక్ చంద్ పహాడే, కాలధర్మం కారణంగా ఈ బై-ఎలక్షన్ ఏర్పడ్డం 'ఆంధ్రప్రభ' పాఠకులకు విదితమే. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వెంకటరావ్ జాదవ్ పెసెంట్సు వర్కర్సు పార్టీ అభ్యర్థి శ్రీ ఎస్. అంతేరావ్ పవార్.

ఉత్తర ప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి సలహా సంఘం లక్నోలో చర్చలు జరిపిన అనంతరం రాష్ట్రంలో పండించడానికి వీలైన వేరు సెనగ రకాలను గురించి పూర్తిగా పరిశోధనలు జరిపించాలని తీర్మానించింది.

గ్రామోద్యోగుల జీత, భత్యాలు

శ్రీ అనంతశయనం అయ్యంగారికి ఆంధ్ర రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారి వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30—ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న జమీందారీ ప్రాంతాలలోని గ్రామోద్యోగుల, గ్రామసేవకుల జీతాలను రైత్వారీ ప్రాంతాలలోని గ్రామోద్యోగుల, గ్రామసేవకుల జీతాలతో సమాన స్థాయికి పెంచాలన్న ప్రతిపాదనలను ఆంధ్రప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆంధ్ర రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు తనకువ్రాసిన ఒక లేఖలో తెలియజేసినట్లు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ యం. అనంతశయనం అయ్యంగారు ప్రకటిస్తున్నారు.

లోగడ తన అధ్యక్షత క్రింద జరిగిన చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఎస్టేటు గ్రామోద్యోగుల సమావేశంలో చేయబడ్డ తీర్మానాల విషయంలో తనకు ఆంధ్ర రెవిన్యూ మంత్రి వ్రాసిన లేఖలో ఇంకా ఈ క్రింది విషయాలు కలవని శ్రీ అనంతశయనం అయ్యంగారు పేర్కొన్నారు:

"ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఎస్టేటులోని కొన్ని గ్రామాలు మరీ చిన్నవి. అందుకని రైత్వారీ గ్రామోద్యోగుల జీతాలస్థాయికి ఎస్టేటు గ్రామోద్యోగుల జీతాలను పెంచడానికి ముందు రైత్వారీ గ్రామాలతో సమానమైన వైశాల్యం, ఆదాయం కలవాటిగా ఎస్టేటు గ్రామాలను పునర్విభజనం చెయ్యడం అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ పునర్విభజన కార్యక్రమం రెవిన్యూ బోర్డు సలహాపై త్వరగా నిర్వహించడానికి చర్యలు గైకొనబడుతున్నాయి.

"ఇక, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల ఎస్టేటు గ్రామోద్యోగుల విషయంలో జీతాలు లేనివారికి త్వరలోగా నిర్ణీతపు జీతాలను ఇవ్వడానికి ప్రభుత్వం ఒక స్కీమును రూపొందిస్తున్నది. ఈ స్కీము క్రింద జీతాలు లేని గ్రామోద్యోగు లెవరూ వుండరు.

"గ్రామోద్యోగుల ప్రయాణపు భత్యాల రేట్లను పెంచాలన్న కోరికను కూడా ప్రభుత్వం పరిశీలించింది. గ్రామోద్యోగులకు తాలూకా ఆఫీసులకు వెళ్ళినప్పటి ప్రయాణాలకు అసలు భత్యాలే ఇవ్వబడడం లేదు. గ్రామసేవకులకు మాత్రం తాలూకా ఆఫీసు దూరం ఐదు మైళ్ళకు మించి వున్న గ్రామాల విషయంలో ఒక స్థిరమైన భత్యం నిర్ణయించబడింది. ఈ స్థిర భత్యాన్ని రైత్వారీ గ్రామాలలోని స్థాయికి పెంచే విషయం కూడ ప్రభుత్వం పరిశీలనలో కలదు.

"నాన్-గెజెటెడ్ వుద్యోగులకు ఇచ్చే విద్యా, వైద్య సౌకర్యాలను గ్రామోద్యోగులకు కూడా వర్తింపజెయ్యాలన్న ప్రతిపాదనను 1953 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం పరిశీలించి, అందుకు తగిన డబ్బు లేక పోవడంవల్ల, సాధ్యం కాదని ఆ ప్రతిపాదనను త్రోసివేసింది. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం ఆర్థిక పరిస్థితికూడ అంతకంటె మెరుగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రతిపాదనను ఆమోదించడం సాధ్యంకాదు."

బ్రిటిష్ కార్ల పరిశ్రమకు కొత్త చిక్కు

ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ ల నిర్ణయం ఫలితం

లండన్, అక్టోబర్ 5—ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ లు కార్లు, లారీలు, వ్యానులు మున్నగువాటి దిగుమతిని తగ్గించుకొంటున్న కారణంగా బ్రిటిష్ మోటారు పరిశ్రమకు విషమపరిస్థితి ఏర్పడింది.

అక్టోబర్ ఒకటవ తేదీనుంచి ఆస్ట్రేలియా విదేశాలనుంచి కొన్ని దిగుమతిని మూడింట ఒక వంతు తగ్గించుకొంటున్నది. తత్ఫలితంగా బ్రిటన్ కు ఏటా 60,00,000 పౌనుల నష్టం వుండగలదు.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
12-10-55
ఇందులో
★ సంకెళ్ళు నికల్సాలు (సీరియల్) —"[illegible]"
★ పోస్టుమేన్ (స్కెచ్) —"[illegible]"
★ ప్రాణదాత (కథ) —"అక్షరయాత్రి"
★ కలిసి రావాలి (శ్రవ్యనాటిక) —శ్రీ రావూరి భరద్వాజ
★ మారుపిల్లి మారుతి (కథ) —శ్రీమతి మునిపల్లె సరస్వతి
★ సోమర్సెట్ మామ్ 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' (గ్రంథావలోకనం)
★ దశకుమార చరితం (సీరియల్) (బాలప్రభ)
★ స్వార్థపరుడు (కథ) —శ్రీ పసల కృష్ణకుమార్
★ పెళ్ళి విందులు (చిత్రకథ)
ఇంకా తెలుపు—నలుపు, గొలుసుకట్టు, దూరపు కొండలు, ఊహాగానం, పల్లెపాటలు, బాల వినోదాలు, ఫోటోలు, వగైరా........
64 పేజీలు ★ ★ 4 అణాలు

ముగ్గురు ఫ్రెంచి మంత్రుల బర్తరఫ్-ప్రధాని ఫారే చర్య

మొరాకో సంస్కరణలను వ్యతిరేకించారని

పారిస్, అక్టోబర్ 6—

మొరాకో విషయంలో తాను అనుసరిస్తున్న విధానాన్ని బాహాటంగా ధిక్కరించిన ముగ్గురు మంత్రులను— డీగోల్ పార్టీకి చెందినవారిని—ఫ్రెంచి ప్రధాని మున్యూర్ ఎడ్గార్ ఫారే నేడు బర్తరఫ్ చేశాడు.

జాతిశ్రేయస్సుకై కృషిచేసే కొత్త మంత్రి వర్గానికి అవకాశమివ్వాలని డీగోల్ పార్టీసభ్యులు పదేపదే ఆందోళనచేస్తూ బాహాటంగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడంవల్లనే మున్యూర్ ఫారే వీరిని, డీగోల్ పార్టీకే చెందిన సముద్రాంతర స్థావరాలశాఖా ఉపమంత్రిని బర్తరఫ్ చేశాడు.

డీగోల్ పార్టీకే చెందిన మరొకమంత్రి-రవాణాశాఖను నిర్వహిస్తున్న కార్ని లీయన్ మోల్మియర్ తాను పారేను వ్యతిరేకించబోనని అన్నాడు.

తన విధానాన్ని వ్యతిరేకించిన మంత్రుల పట్ల మున్యూర్ ఫారే కఠినంగా వ్యవహరించిన సమయంలోనే కమ్యూనిస్టులను మినహా మిగిలిన అన్ని పార్టీల వారితోను ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యవలసినదిగా ప్రెసిడెంటు కోటీని కోరడానికి ఒక డీగోల్ పార్టీ ప్రతినిధివర్గం ప్రెసిడెంటు ప్రాసాదానికి వెళ్ళింది.

కన్సర్వేటివ్ వర్గాలు కూడా యిద్దరు మంత్రులను ఉపసంహరించుకొని, మంత్రి వర్గం పతనం కాగల పరిస్థితిని సన్నిహితం చెయ్యవచ్చునని రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

ఉత్తరాఫ్రికాలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చర్చించే నిమిత్తం ఫ్రెంచి ప్రభుత్వం నేటి రాత్రి జరుగుతుండగా నేషనల్ అసెంబ్లీని సమావేశపరుస్తున్నది.

మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చెయ్యబడిన వారిలో రక్షణమంత్రి జనరల్ పియరీ కోయిగ్ మాజీ సైనికశాఖామంత్రి మున్యూర్ రేమండ్ ట్రిబోలే, రక్షణ సహకారశాఖా మంత్రి మున్యూర్ గాసన్ పలెస్కీ, సముద్రాంతర స్థావరాల ఉపమంత్రి మున్యూర్ మూరిస్ బౌరాన్ లు కలరు.

మొరాకోలో సుల్తాన్ బెన్ ఆరాఫాసానే రీజెన్సీ కౌన్సిలు స్థాపనకు పీరు సమ్మతించి వెళ్ళబోతారు.

రీజెన్సీ కౌన్సిల్‌లో నేషనలిస్టు కూడా చేర్చడం పూర్వపు సుల్తాను బెన్ యూసఫ్ తిరిగి రావడానికి దారితీయవచ్చునని మొరాకోలోని ఫ్రెంచిప్రజల అభిప్రాయంతో వీరు ఏకీభవిస్తున్నారు.

తాను తలపెట్టిన సంస్కరణలను పూర్తిగా అమలు జరుపుతానని ఫ్రెంచి ప్రధాని వీరికి తెలియచేస్తూ రక్షణ మంత్రిగా డీగోల్ పార్టీనుంచి వైదొలగిన జనరల్ పియర్ బిల్లోట్ ను నియమించాడు.

మొరాకోలోని ఫ్రెంచి రెసిడెంట్ జనరల్ జనరల్ డెలాటోర్ కూడా రీజెన్సీ కౌన్సిలు ఏర్పాటుకు తీసుకోవలసిన చర్యల విషయంలో ప్రధాని మున్యూర్ ఫారెను బాహాటంగా వ్యతిరేకిస్తున్నాడని రాజకీయవర్గాలవారు అన్నారు.

పార్లమెంటులో చర్చకు వాయిదా

పారిస్, అక్టోబర్ 6—ఫ్రాన్సుకు కంటకంగా పెద్ద కుట జరుగుతున్నదని ఫ్రెంచి ప్రధాని మున్యూర్ ఫారె నేటి రాత్రి నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ఉత్తరాఫ్రికాపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై చర్చ సందర్భంగా పేర్కొన్నాడు.

చర్చ శుక్రవారం నాటికి వాయిదా వేయబడింది.

తన విధానాన్ని వ్యతిరేకించిన డీగోల్ పార్టీ మంత్రులు రాజీనామా యివ్వాలని, మొరాకోకు స్వపరిపాలనాధికారమిచ్చే తన విధానాన్నో, బలప్రయోగాన్నో వారు సమర్థించాలనీ ఆయన అన్నాడు.

ఉత్తరాఫ్రికాలో ఫ్రాన్సు ఉనికికే అవకాశం లేకుండా చెయ్యడానికి కుట జరుగుతున్నదని, ఈ సంగతి మిత్రరాజ్యసమితి సమావేశంలోనే బయటపడ్డదనీ, కాగా మొరాకోలో సంస్కరణలు జరిపి, అక్కడి ప్రజల జాతీయ వాంఛలను మన్నించక తీరదనీకూడా మున్యూర్ ఫారె అన్నాడు.

చర్చకు పిమ్మట ఫారె మంత్రివర్గం పతనం తప్పే అవకాశాలు ఎక్కువగా కనిపించినవట.

అధికారం అప్పగింతపై సుల్తాన్ స్పష్టీకరణ

పారిస్, అక్టోబర్ 5—శనివారంనాడు రాబాట్ నుంచి టాంజీర్స్ కు వెడుతూ తన అధికారాలను తన బంధువుకు దఖలు పరిచినట్లు ప్రకటించడం ద్వారా ఫ్రెంచి ప్రభుత్వానికి కలవరపాటు కలిగించిన సుల్తాన్ నేడు ఫ్రెంచి రెసిడెంట్ జనరల్ సహోద్యోగి మున్యూర్ ఫ్రాంకోయిస్ డిపాన్ పూ కలును కొన్ని వ్రడు రీజెన్సీ కౌన్సిలును ఫ్రెంచి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి తన ప్రకటన ఏ విధంగాను అభ్యంతరకరం కాబోదని అన్నాడు.

సుల్తాన్ ప్రకటన పారిస్‌లో తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఈ ప్రకటన సంస్కరణలను అమలు జరపడానికి ప్రతిబంధకం కావచ్చునని ఫ్రెంచి పార్లమెంటులోని వామపక్షం సభ్యులు కలవరపడ్డారు.

స్పానిష్ మొరాకో సరిహద్దులో పోరు

ఇతర ప్రాంతాలలో ప్రశాంతి

పెజ్ అక్టోబర్ 6—ఇతర ప్రాంతాలలో పోరు నిలిచిపోయిన తర్వాత స్పానిష్ మొరాకో సరిహద్దు ప్రాంతంలో కొండజాతులకు చెందిన దౌర్జన్యవాదులకు, ఫ్రెంచి సేనలకు మధ్య సంఘర్షణ జరిగింది.

ఐమౌజి డెమార్మోకాన్, అల్మెవ్ డెసి మార్మోషాలవద్ద ఫ్రెంచిసేనలు యింకా చుట్టివేత చర్యలు సాగిస్తున్నాయట.

నేటి పోరాటంలో లొంగిపోయిన విప్లవకారులు 60 రైఫిళ్ళను వశపరిచారు.

కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశం

పాల్గొనడానికి నెహ్రూ సమ్మతి

(మన ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 6—1956 నడి వేసవిలో లండన్‌లో ఏర్పాటుచేయబడుతున్న కామన్‌వెల్త్ దేశాల ప్రధానమంత్రుల సమావేశానికి హాజరుకావడానికి ప్రధాని నెహ్రూ అంగీకరించారు.

తక్కిన కామన్‌వెల్త్ దేశాల ప్రధానులతో సంప్రదించినమీదట బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథోనీ ఈడెన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నేటి సాయంకాలం ఇక్కడ విదేశాంగ వ్యవహారాల శాఖా కార్యాలయం చేసిన అధికార ప్రకటనలో విశదంచేయబడింది.

ఐసెన్ హోవర్ ఆరోగ్యస్థితి

డెన్వర్, అక్టోబర్ 5—ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ ఎట్టి ఒడుదుడుకులు లేకుండా స్వస్థతపొందుతున్నారని ఆయనను పరీక్షించిన డాక్టర్లు నేటిరాత్రి తొమ్మిదిగంటలకు (స్థానికకాలమానం) ప్రకటించారు.

12 రోజులక్రిందట ఆయనకు హృద్రోగం సంభవించిన సంగతి పాఠకులకు విదితమే.

ఇండో-పాక్ స్పర్థలకు పాశ్చాత్యదేశాలే కారణం

ఈ సంగతిని పాకిస్థాన్ నాయకులు కానలేక పోతున్నారని ఈజిప్ట్ ఉపప్రధాని హెచ్చరిక

ఇండియా స్వతంత్ర విధానాలకు జోహార్లు

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 6—

పాశ్చాత్య రాజ్యాలతో తాము మిలిటరీ సంధులను చేసుకోడానికి ఇండియా పట్ల తమకు గల భయమే కారణమని తెల్పుతూ పాకిస్తాన్ నాయకులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారనీ, ఇండియాకు తమ దేశానికి మధ్య స్పర్థలు పెరిగిపోవడానికి మూలకారణం పాశ్చాత్య రాజ్యాలేనన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారనీ ఈజిప్టు ఉపప్రధాని వింగ్ కమాండర్ గమాల్ సలీం స్పష్టం చేశాడు. డెమాస్కస్ నుంచి ఒక వార్తా సంస్థ ప్రచురించిన ఈ వార్తను కరాచీనుంచి వెలువడే "డాన్" పత్రిక నేడు ప్రకటించింది.

ఇండియా ప్రభుత్వం స్వతంత్రమైన విధానాన్ని అనుసరిస్తున్నందుకు, అరబ్ దేశాలపట్ల ఇండియా ప్రభుత్వం, ప్రజలు కూడా సౌహార్ద సౌభ్రాత్రాలను ప్రదర్శిస్తున్నందుకు వింగ్ కమాండర్ సలీం జోహారు లర్పించాడు కూడా.

పాకిస్తాన్ ప్రజలు తమ దేశంలోని తూర్పు పశ్చిమ మండలాల మధ్య ఏడతెగకుండా కొనసాగుతున్న సంఘర్షణలతో సదా సతమతమౌతున్నారనీ, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని బ్రిటన్, అమెరికాలు అక్కడ స్వప్రయోజనాలను సాధించుకుంటున్నవనీ ఆయన హెచ్చరించినట్లు కూడా తెలుస్తున్నది.

ఈజిప్టియన్ ఉపప్రధాని డెమాస్కస్‌లో పత్రికా విలేకరులతో ఇటీవల తాము ఇండియా పాకిస్తాన్, ఇండోనేషియాలలో జరిపిన పర్యటన అనుభవాలను గురించి చర్చిస్తూ పై విషయాలను వెల్లడించాడు.

సార్ శ్రేయోభివృద్ధికి సమష్టి కృషి: ఫారె, అడెనోవర్‌ల ఒడంబడిక

లక్సెంబర్గ్, అక్టోబర్ 5—

అక్టోబర్ 23వ తేదీని ప్లెబిసైట్ ద్వారా వోటు తీసుకోబడనున్న సార్ చట్టం ఆమోదించబడిన పిమ్మట సార్‌లాండ్ ప్రజల శ్రేయోభివృద్ధులకు, ఆశయాల రక్షణకు తగు ఏర్పాట్లు చెయ్యాలని పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ అడెనోవర్, ఫ్రెంచి ప్రధాని మున్యూర్ ఫారే నేడు అంగీకరించారు.

సార్ బావిపై ఉభయులు ఆరుగంటలపాటు చర్చ సాగించినపిదప వెలువడిన ప్రకటనలో గత అక్టోబర్‌లో సార్ సమస్యపై ఫ్రాన్సు-జర్మనీల మధ్య జరిగిన ఒడంబడిక యూరోపియన్ సమస్యలపై ఉభయదేశాలు సహకారం నెరపుకోవలసిన విధానంలో భాగమే అని కూడా వీరు పేర్కొన్నారు.

ఆర్థిక సమస్యలపై పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, సార్‌లాండ్‌ల ప్రతినిధులమధ్య వచ్చే ఫిబ్రవరిలో సమావేశం జరిపించడానికి కూడా డాక్టర్ అడెనోవర్, మున్యూర్ ఫారె అంగీకరించారు.

ప్లెబిసైట్ జరిగే సార్ చట్టాన్ని అక్కడి ప్రజలలో నూటికి 40 మంది తిరస్కరించడం 60 మంది సమర్థించడం సంభవమని ఫ్రెంచి వర్గాలవారు నేడు అన్నారు.

ఎటూ నిర్ణయించుకోలేని వారిని కూడా సమైక్య యూరప్ స్థాపనయే తమ విధానమని ఫ్రాన్సు, జర్మనీలు సమష్టిగా ప్రకటించి, కూడ గట్టుకోవచ్చునని కూడా ఈ వర్గాల వారు సూచిస్తున్నారు.

ఉత్తమ గ్రంథ ప్రచురణకు అఖిల భారత సంస్థ

—కేంద్ర విద్యాశాఖా మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ అక్టోబర్ 6—

ప్రజల ఉపయోగం కోసం మంచి సాహిత్యాన్ని సృష్టించి, ప్రకటించడం నిమిత్తం ఒక జాతీయ గ్రంథ ప్రచురణ సంస్థను నెలకొల్పడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించిందని నేడు యూనియన్ విద్యాశాఖామంత్రి మౌలానా ఆజాద్ ప్రకటించారు.

ఈ జాతీయ గ్రంథ ప్రచురణ సంస్థ (టను) వివిధ విషయాలలో ప్రాచీన గ్రంథాలను, ఉత్తమ గ్రంథాలను ప్రచురించడానికి తోడ్పడుతుందని, ప్రాచ్య పాశ్చాత్యభాషలలోని ఉత్తమ గ్రంథాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించడానికి సహాయపడుతుందని మౌలానా ఆజాద్ అన్నారు.

అటువంటి గ్రంథాలను ప్రచురించడం లోను, వీలైనంత తక్కువ ధరలకు వాటిని ప్రజలకు అందజెయ్యడంలోను ఈ ట్రస్టు యూనివర్సిటీలకు, అకాడమీలకు, తదితర అర్హ సంస్థలకు తోడ్పడగల దన్నారు.

ఆసియాలో పబ్లిక్ లైబ్రరీల అభివృద్ధిపై ప్రపంచ విజ్ఞానసమితి ఏర్పాటుచేసిన గోష్ఠికి ప్రారంభోత్సవంచేస్తూ, ఇండియాలో జిల్లా లైబ్రరీ ప్రాతిపదికగా ఒక లైబ్రరీ విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మౌలానా ఆజాద్ పేర్కొన్నారు. ఇండియాలో మొత్తం 320 జిల్లాలలోను సుమారు 100 జిల్లాలలో సంచార గ్రంథాలయాలు నడుపబడుతున్నాయని, ఇప్పటి కార్యక్రమం ప్రకారం 1961 మార్చినాటికి జిల్లా గ్రంథాలయం, సంచార గ్రంథాలయం వుండని జిల్లాయే దేశంలో వుండబోదని ఆయన పేర్కొన్నారు.

అనేక విధాల గ్రామ ప్రజల పఠనాభిలాషకంటె వెనుకబడివున్నారని, అందువల్ల గ్రామాలలో ప్రత్యేక గ్రంథాలయాల సర్వీసును అమలుపరచవలసి వున్నదని మంత్రి అన్నారు.

ప్రజలకు విద్యను గరపడంలో లైబ్రరీలు ఎంతో సేవ చెయ్యగలవని చెపుతూ, ఆసియా దేశాలలోని కోట్లకొలది ప్రజలకు ఇంతలో పెంపొందరి విద్యను ఇవ్వడానికికూడా సౌకర్యాలు లేవని, అయితే వారందరికీ లైబ్రరీలు సేవ చెయ్యగలవని ఆయన అన్నారు. ప్రజలందరు సమానంగా విద్యావంతులు కాకుండా ఆర్థిక సాంఘిక అసమానత్వాలను శాశ్వతంగా రూపుమాపజాలమన్నారు.

ఇండియాలో 36 కోట్ల మంది ప్రజలకు ప్రస్తుతం 32 వేల లైబ్రరీలు మాత్రమే కలవని, అందులో చాల భాగం పేరుకు మాత్రమే లైబ్రరీలుగా వున్నాయని ఆయన అన్నారు. అంటే, 50 మందికి ఒక్క పుస్తకం చొప్పున కూడ లేదన్నారు. జనాభాలో నూటికి 10 మంది ఏడాదికి ఒక్క పుస్తకంతో పరిపెట్టుకోవలసి వున్నదన్నారు.

ప్రజాస్వామిక విధానాన్ని అనుసరించే దేశాలు తమ ప్రజలను ఎంతోకాలం విద్యావిహీనులుగా వుంచడం మంచిది కాదని అంటూ, ఆసియా దేశాలలో లైబ్రరీ విధానం బలహీనంగా వుండడానికి కారణం ఒక్క ఆర్థిక లోపమే కాదని, మంచి పుస్తకాలు వెలువడక పోవడం కూడా ఒక కారణమేనని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ గ్రంథాలు వెలువడడానికి ఇండియా ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి వివరించారు. ఈ విషయంలో ప్రపంచ విజ్ఞాన సమితి చేయదగు సహాయం చాల కలదన్నారు.

ఈ గోష్ఠి డైరక్టరు (ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టరు) మిసెస్ ఎమ్. గార్డెనర్ మాట్లాడుతూ, లైబ్రరీ అధికారులవిధును గురించి వివరించారు.

ప్రపంచ విజ్ఞాన సమితి లైబ్రరీలను గురించి ఏర్పాటు చేస్తున్న మొత్తం ఐదు గోష్ఠులలోను ఇది మొదటిది. ఈ గోష్ఠిలో 15 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రజలకు, గ్రంథ పఠనకు సంబంధించిన వివిధ విషయాలు ఇందు చర్చించబడగలవు.

లైబ్రరీ కమిషన్

సాంఘిక విద్యా రంగంలో లైబ్రరీల పాత్ర గురించి 10 రోజులుగా జరుగుతున్న జాతీయ గోష్ఠి నిన్న సమాప్తమైంది. ఇండియాలో సరియైన గ్రంథాలయ వ్యవస్థను రూపొందించే విషయంలో ఒక లైబ్రరీ కమిషన్‌ను నెలకొల్పాలని ఇండియా ప్రభుత్వానికి ఈ గోష్ఠి సిఫారసు చేసింది.

ఒక నమూనా లైబ్రరీ చట్టాన్ని రూపొందించడానికి ఒక నిపుణుల సంఘాన్ని నియమించాలని, ఒక అఖిల భారత లైబ్రరీ బోర్డును, రాష్ట్రాలలో దానిశాఖలను ఏర్పాటు చేయాలని కూడ సిఫారసులు చేయబడ్డాయి.

గ్రీస్‌లో కొత్త మంత్రి వర్గం

ఏథెన్స్, అక్టోబర్ 6—గ్రీస్ రాజుపాల్ నేడు లోగడ పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పని చేసిన మిస్టర్ కాన్‌స్టాంటైన్ కర్మనలిస్ ప్రధానిగా ఏర్పడ్డ కొత్త మంత్రి వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించాడు.

1952 నుంచి ప్రధానిగావున్న ఫీల్డ్ మార్షల్ అలెగ్జాండర్ పాపగోస్ గురువారంనాడు మరణించిన పిదప కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యవలసినదిగా పాల్ రాజు మున్యూర్ కర్మనలిస్‌ను ఆహ్వానించాడు.

ఇండియా, పాకిస్తాన్‌ల సామరస్యానికి పెద్ద ప్రతిబంధకం

కాశ్మీర్ సమస్యేనని పాక్ గవర్నర్-జనరల్ ప్రకటన

కరాచీ, అక్టోబర్ 6—ఇండియా తో సఖ్యతనే తాను కోరుతున్నాననీ, అయితే కాశ్మీర్ సమస్య ఈ స్నేహ సాధనకు పెద్ద ప్రతిబంధకంగా పరిణమిస్తున్నదని పాకిస్తాన్ గవర్నర్-జనరల్ మేజర్-జనరల్ ఇస్కందర్ మీర్జా నేటి రాత్రి పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.

మేజర్-జనరల్ ఇస్కందర్ మీర్జా నేటి ఉదయం ఇక్కడ పాకిస్తాన్ గవర్నర్-జనరల్‌గా ప్రమాణం స్వీకరించాడు.

అనారోగ్యం కారణంగా క్రిందటి నెలలో పదవినుంచి విరమించిన మిస్టర్ గులాం మహమ్మద్ స్థానే ఈయన కొత్త గవర్నర్-జనరల్‌గా నియమితుడైన సంగతి పాఠకులకు విదితమే.

రేడియో పాకిస్తాన్‌లో నేటిరాత్రి ప్రసంగిస్తూ జనరల్ మీర్జా ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నాడు.

"కాశ్మీర్ కేవలం ఇండియా, పాకిస్తాన్‌లకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. అది శాంతికి, ధర్మానికి, తమసమస్యల నిర్ణయాధికారాన్ని అమలు జరుపుకొన గోరే స్వాతంత్ర్యం ప్రియులైన ప్రజలకు సంబంధించినటిది.

"ఈసారి ఇండియా, పాకిస్తాన్‌ల ప్రధాన మంత్రుల మధ్య జరిగే సమావేశంలో ఈ క్లిష్ట సమస్య ధర్మ సమ్మతంగా పరిష్కరించబడగలదనే ఆశిస్తున్నాను.

"అలాగ జరగనినాడు ఈ సమస్యను మనం తిరిగి భద్రతా సంఘానికి ప్రతిపాదించవలసి వుంటుంది. కేవలం ఒకపక్షం మొండిపట్టుదలవల్ల కలిగే ఒత్తిడికి లొంగిపోయి కాశ్మీర్ ప్రజల లక్ష్యాన్ని మనం వమ్ముకానివ్వజాలము.

"ఓరిమివి వహించవలసిందిగా కాశ్మీర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి పాకిస్తాన్ అండదండగా నిలువగలదని హామీ యిస్తున్నాను. కాశ్మీర్ ప్రజల లక్ష్యం ఫలసిద్ధి నందడానికి మనం ఎంతటి త్యాగాన్ని అయినా చేయడానికి సంసిద్ధంగా వున్నాము."

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య యథాపూర్వ సంబంధ బాంధవ్యాలు పునస్థాపించబడినందుకు గవర్నర్-జనరల్ మీర్జా సంతృప్తిని వెలిబుచ్చుతూ, పాకిస్తాన్ సరిహద్దులకు భంగం కలిగించడానికి జరిగే ప్రయత్నాలను తాము అణుమాత్రం సహించబోమని హెచ్చరించాడు.

"ఆజాద్ కాశ్మీర్" నుంచి ఇండియాకు 3000 మంది వలస

(మన ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 6—పాకిస్తాన్ ఆక్రమణ క్రిందవున్న "ఆజాద్ కాశ్మీర్" ప్రాంతం నుంచి అక్కడ ప్రభుత్వపు రాక్షస పరిపాలనను భరించలేక 3,000 మంది ఇండియా ఆధిపత్యం క్రింద వున్న జమ్మూ-కాశ్మీర్‌కు వలస వచ్చినట్లు కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించిన ఒక మెమొరాండంలో విశదం చేయబడింది.

పూంచ్ "విషాద గాథ"ను గురించి విచారణ జరిపించాలని, 'ఆజాద్ కాశ్మీర్' నుంచి పోలీసు దళాల నొకసారి ఉపసంహరించుకో వలెనని, 'ఆజాద్ కాశ్మీర్'కు...

కాశ్మీర్ యుద్ధవిరమణ శ్రేణిలో మందుగుండులు

103 మంది దాకా మరణించిన వైనం

శ్రీనగర్, అక్టోబర్ 6—జమ్మూ, కాశ్మీర్‌లోని యుద్ధవిరమణ శ్రేణిలో అకస్మాత్తుగా మందుగుండులు ప్రేలడంవల్ల 103 మంది మనుష్యులు మరణించినారని, 300 పశువులు కూడా చచ్చిపోయివున్నవని నేడు కాశ్మీర్ అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ హోంశాఖ డిప్యూటీ మంత్రి డి. పి. ధర్ అన్నారు.

సంఘర్షణ సమయంలో ఇవి పాతబడినవని, పోరు ముగిసిన తర్వాత పశువుల కాపరులు మామూలుగా ఆ ప్రాంతాలలో పశువులను మేతకు తోలుకొని వెళ్ళగా గనులు ప్రేలి ఇందరు మరణించడం సంభవించిందని కూడా ఆయన వివరించారు.

యుద్ధవిరమణ శ్రేణి 400 మైళ్ళ పొడవున వున్నందున మందు గనులను ఏరించి వేయడం సాధ్యం కాదని కూడా ఆయన అన్నారు.

మందుగనులు వున్నవని బాహాటంగా ప్రచారం చేయించవలసిందిగా కలెక్టర్‌కు ఉత్తరువులు జారీ చేయబడినవని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం మొత్తం జమ్మూ-కాశ్మీర్‌కు ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీని స్థాపించాలని కూడా ఈ మెమొరాండంలో సూచించబడింది.

పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్

కరాచీ అక్టోబర్ 6—ప్రస్తుతం పశ్చిమ పంజాబ్ గవర్నర్‌గా వున్న మిస్టర్ ఎం. ఏ. గుర్మానీని అక్టోబర్ 14వ తేదీ నుంచి అమలులోనికి రానున్న పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రానికి గవర్నర్‌గా గవర్నర్-జనరల్ మీర్జా నేటిరాత్రి నియమించాడు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లుకు కరాచీ మహాసభ ప్రతిఘటన

క్రిందటి శుక్రవారంనాడు రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడిన పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ చట్టాన్ని "చట్ట సమ్మతమైన ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా" ప్రతిఘటించడానికి తన శక్తి నిర్ణయాన్ని పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ వ్యతిరేక మహాసభ తాలూకు సలహా సంఘం నేడిక్కడ ప్రకటించింది.

గవర్నర్ పరిపాలనపై బిల్లుకు ఆమోదం

కరాచీ, అక్టోబర్ 5—గవర్నర్ పరిపాలనను విధించడానికి వెనుకటి 1935 వ సంవత్సరపు ఇండియా ప్రభుత్వ చట్టంలోని 92-ఏ సెక్షన్‌ను రద్దుచేయడానికి ఉద్దేశించబడిన ఒక బిల్లును పాక్ రాజ్యాంగ పరిషత్తు నేటిరాత్రి ఆమోదించింది.

ఈ సెక్షన్ ప్రకారం గవర్నర్-జనరల్ ఏ రాష్ట్రంపైనైనా మొత్తం అధికారాలను గవర్నర్ పరిపాలనను విధించవచ్చు.

• • •

కరాచీ, అక్టోబర్ 5—ఈ వారంలో పాక్ రాజ్యాంగ పరిషత్తు సమావేశాలు పరిసమాప్తమైన పిదప ఈ పారిరాజ్యాంగ పరిషత్తు సమావేశాలు ఢాకాలో జరగాలని సూచిస్తున్న ఒక తీర్మానాన్ని షేక్ ముజిబూర్ రహ్మాన్, మరి కొందరు బెంగాలీ సభ్యులు కలిసి పరిషత్తుకు సమర్పించారు.

ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రత్యేక నిధి

సత్వరంగా నెలకొల్పబడాలని శ్రీ కృష్ణమీనన్ విజ్ఞప్తి

న్యూయార్క్, అక్టోబర్ 4—మిత్రరాజ్యసమితి తలపెట్టిన ఆర్థికాభివృద్ధి సాధన ప్రత్యేకనిధి ఆ ప్రపంచసంస్థ సార్థక్యాన్ని పొందడానికి విశేషంగా తోడ్పడగలదనీ, కనుక దానిని సత్వరంగా నెలకొల్పడానికి తగు చర్య తీసుకోబడాలనీ ఇండియా ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ నిన్న జనరల్ అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

(జనరల్ అసెంబ్లీలో సాధారణ చర్చను ముగిస్తూ శ్రీ మీనన్ చేసిన ఈ ఉపన్యాసంలో చాలా భాగాన్ని "ఆంధ్రపత్రిక" నిన్న నే ప్రకటించింది.)

సమితి ఇట్టి నిధిని స్థాపించడం అవసరమని ఇండియా విశ్వసిస్తున్నదనీ, అందు చేతనే అది ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నదనీ, ఈ నిధి ఏర్పడడానికి అగ్రరాజ్యాలన్నీ బ్రిటన్, అమెరికా, రష్యా, ఫ్రాన్సులు ముఖ్యంగా తోడ్పడగలవని ఆశిస్తున్నామనీ ఆయన తెలియజేశారు.

జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థను ఈ యేడు ప్రారంభించబడేటట్లు చేయగలదనే తాను ఆశిస్తున్నానని కూడా ఆయన అన్నారు.

రాకెట్ల నిర్మాణం

విరివి వేయబడాలని

కెనడా సూచన

న్యూయార్క్, అక్టోబర్ 5—ఒక ఖండం నుంచి మరొక ఖండంలోకి ప్రయోగించబడగల రాకెట్ల నిర్మాణాన్ని విరమింపచేయించవలసినదిగా కెనడా నేడు ఆయుధ విసర్జన సాధనకు మిత్రరాజ్యసమితి నియమించిన ఉపసంఘానికి విజ్ఞాపన చేసింది.

ఖండాంతరాలకు పంపబడగల రాకెట్లు చాలా ప్రమాదకరమైనవని కెనడియన్ ప్రతినిధి మిస్టర్ పాల్ మార్టిన్ మిగిలిన నాలుగు రాజ్యాల ప్రతినిధులతోను అన్నాడు.

విమానాల పర్యవేక్షణకు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ సూచించిన పథకాన్ని మిస్టర్ మార్టిన్ సమర్థించాడని సమావేశానంతరం పాశ్చాత్య రాజ్యాలకు చెందిన ఉద్యోగులు అన్నారు.

బెలూన్లతో ప్రయోగాలు

బ్రిటిష్ శాస్త్రజ్ఞులతో సహకారానికి రష్యన్‌ల సమ్మతి

లండన్, అక్టోబర్ 5—వచ్చే సంవత్సరంలో బహుశా ఇండియాలో బ్రిటిష్ శాస్త్రజ్ఞులు బెలూన్‌లతో జరుపదలచిన ప్రయోగాలలో సహకరించడానికి సోవియట్ శాస్త్రజ్ఞులు సమ్మతించినట్లు బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ సి. ఎఫ్. పావెల్ నేడిక్కడ విశదం చేశాడు.

ఈయన సోవియట్ యూనియన్‌లోని అణుశక్తి కర్మాగారాలను నాలుగురోజులపాటు సందర్శించి నిన్ననే బ్రిటన్‌కు తిరిగి వచ్చాడు.

1956లో లండన్‌లో కామన్‌వెల్త్ రాజ్యాల ప్రధానుల సమావేశం జరుగుతుంది.

గ్రైడర్ పెన్నులు



ఇరిడియం పాయింటు వేసిన 14ct. బంగారు పాళీతో అనుభవశీయులగు పనివారిచే తయారు కాబడినవి. మా ప్రతి పెన్ను భాగముల యందు గ్రైడర్ గుర్తును గమనింపుడు.

పాళీ దిద్దని ల్యాటర్స్:

దుర్గా అండ్ కో. రాజమండ్రి

సోల్స్టాకిస్టు: తెనాలి
1. M/s రత్నం అండ్ కో.
2. ,, మహాత్మా జనరల్ స్టోర్సు.
3. ,, ప్రభాత్ బైండింగు వర్క్సు.
4. ,, విజయలక్ష్మి ఫాన్సీ అండ్ మెడికల్ స్టోర్సు

ఎలక్ట్రిక్ మోటార్లు.
ఏ. సి. సింగిల్ ఫేజ్ 230 వోల్టులు-2 హెచ్. పి వరకు;
మూడు ఫేజ్ 400/440 వోల్టులు స్క్విరల్ కేజి-50 హెచ్. పి. వరకు, మూడు ఫేజ్ స్లిప్ రింగ్ 400/440 వోల్టులు 100 హెచ్. పి. వరకు, మరియు డి. సి మోటార్లు 110, 220, 440 వోల్టులలో అండ్ ఎలెక్ట్రిక్ బ్లోయర్లు వగైరా సాధువద డొంకి:
UNITED INDIA ENGINEERING CO.,
76, Old Custom House Road, Fort, Bombay-1.
జాబులు ఇంగ్లీషులో వ్రాయండి

భారత ప్రభుత్వం
ఆహార & వ్యవసాయ శాఖ
నం. ఎస్‌జి./ఇచ్ఛాపురం/55-బి 3.

1-11-55 నుంచి ఒక సంవత్సరం కాలం, ఇచ్ఛాపురంలో సెంట్రల్ స్టోరేజి గిడ్డంగుల వద్ద ఆహార ధాన్యములు, ఖాళీ బస్తాలు, ఇతర పరికరాలు వగైరా నిర్వహించే నిమిత్తం కూలీలను గాని, ట్రాన్స్‌పోర్టు కంట్రాక్టర్లను గాని నియమించడానికి టెండర్లు కోరబడుతున్నాయి. టెండర్లు 17-10-55 తేదీ సా. 4 గం. లలోగా హైదరాబాద్-డక్కన్, సైఫాబాద్, "గీన్ ఫీల్డ్స్" నందలి సెంట్రల్ రీజియన్, రీజియనల్ డైరెక్టర్, ఆహార శాఖ)" గారికి చేరవలెను. టెండర్లు 18-10-55 తేదీ ఉ. 11 గం. లకు రీజనల్ డైరెక్టరు గారిచే ఆయన ఆఫీసులో తెరవబడును. టెండరు తెరిచే సమయంలో టెండరుదారులు గాని, వారి అధికారం పొందిన ప్రతినిధులు గాని హాజరు కావచ్చును. టెండరు ఫారంలు (ఒక రిని మరొకరికి బదిలీ చేసుకోగూడదు) ఒక్కొక్కదానికి రు. 2/- లు చెల్లించి (ఈ సొమ్ము వాపసు చేయబడదు) రీజనల్ డైరెక్టరు నుండి పొందవచ్చును.

ఏ పి.504 (12)

మరొక గొప్ప

Gevaert

గెవార్ట్ ఫోటోగ్రాఫిక్ పోటీ!

విషయము "పిల్లలు"



రు. 2,500 పైగా బహుమతులు
మొదటి బహుమతి రు. 1000/- నగదు
రెండవ బహుమతి రు. 500/- నగదు
మూడవ బహుమతి రు. 250/- నగదు
ఇంకా విలువైన 17 యితర బహుమతులు
ముగింపు తేదీ 31-1-1956

"పిల్లల" మీద ఈ కొత్త గెవార్ట్ ఫోటోగ్రాఫిక్ పోటీలో మీ నేర్పును చూపడానికి యిది మంచి అవకాశం. వారి నవ్వుల అందము—వారి ముఖ భావాలు—వారి చిరుకోపాలు—వారి కమ్మని అల్లరితనం—ఫోటో తీసి మంచి నగదు బహుమతి గెలుచుకోండి. మీరు ఎన్ని ఎంట్రీలైనా పంపవచ్చు. అయితే ప్రతిఎంట్రీ గెవార్ట్ ఫిలింమీద వుండాలి. గెవార్ట్ పేపరు మీద ప్రింటుచేయాలి. కనీసంసైజు సగంప్లేటు—అంటే 4¾" × 6½" ప్రతి ఫోటోగ్రాఫ్‌తో ఒక గెవార్ట్ ఫిలిం కార్టన్‌పై పంపాలి. ఒక బిడ్డనైనా—చాలామంది బిడ్డలనైనా ఫోటో తీయవచ్చు. కాని బిడ్డలనే తీయాలి. ఈ పోటీ పూర్తి వివరాలు మీ సమీపంలో వున్న ఫోటోగ్రాఫ్ డీలరునుండి తెలుసుకోండి. లేదా దిగువ అడ్రసుకు వ్రాయండి.

Allied Photographics Limited
అలయిడ్ ఫోటోగ్రాఫిక్సు లిమిటెడ్.,
కస్తూరి బిల్డింగ్, జంషెడ్జీ టాటా రోడ్డు, బొంబాయి-1

ఈ కొత్త గెవార్ట్ పోటీగురించి పూర్తి వివరాలు కావాలంటే: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు సిలోన్ రేడియోమీద (31 మరియు 49 మీటర్ బ్యాండ్) "ఫోటో ఫంటాసి" వినండి.

డాల్డా క్విజ్
పోటీ

ముగింపు తేదీ అక్టోబర్ 15 వరకు పొడిగింపబడినది

జనులకు సౌకర్యముగా నుండుటకై డాల్డాక్విజ్ పోటీ అక్టోబర్ 15, 1955 వరకు పొడిగింపబడినది. ఒక పెద్ద బహుమతిని పొందేటందుకు ఈ తరుణమును ఇంక విడిచిపెట్టియుండినయెడల ఇదే మంచి అవకాశము. మీ ఎంట్రీ ఫార్మ్‌ను ఇదివరకే పంపియుండినయెడల, ఎందుకు ఇంకొక దానిని పంపించకూడదు?

ముఖ్యము

అక్టోబర్ 31, 1955న ఈ పత్రికలో తీర్పరుల నిర్ణయము ప్రకటించబడును. గెలుపొందినవారి పేర్లు నవంబర్ 30, 1955న ఈ పత్రికలో ప్రకటించబడును.

మొదటి బహుమానము... రు. 20,001*
రెండవ బహుమానము... రు. 5,001

* మొదటి బహుమతిని గెలుపొందినవారు ఒక్కరుగాని లేక అందరూ కలిసి గాని అదనపు రు. 20,001లను బిడ్డల ఆస్పత్రికిగాని లేక వార్డుకుగాని యిచ్చే హక్కును గూడ గలిగియుందురు.

ఒక ఎంట్రీ ఫారమ్‌ను మీ డాల్డా వ్యాపారివద్ద తీసుకోండి

(బొంబాయి, హైదరాబాద్, సౌరాష్ట్ర మరియు మైసూరు రాష్ట్రములందు నివసించువారు తప్ప) తదితరులందరూ పాల్గొనవచ్చును.

HVM. 259-X52 TL.

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులో రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్ నందు తెలుగు రిపోర్టర్ల నియామకము

ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులో రాష్ట్ర శాసన సభ సెక్రటేరియట్ నందు, డైరెక్టు రిక్రూట్‌మెంటుగా అయిదుమంది తెలుగు రిపోర్టర్ల నియామకమునకు 8-11-55 సా. 5 గం. ల వరకు దరఖాస్తులు కోరబడుతున్నవి.

అర్హతలు: దిగువ అర్హతలు గాని, వాటి సమానమైన అర్హతలనుగాని (ఇండియన్ లేక విదేశీ) కలిగి వుండవలెను.

1 కనీస సాధారణ విద్యార్హత.
2 తెలుగు షార్టుహాండ్‌లో హైయ్యర్ (గ్రేడు) నందు గవర్నమెంటు సాంకేతిక పరీక్ష ప్యాసు కావలెను.
3 తెలుగు, ఉర్దూ భాషలలో ఒకదానియందు తగినంత పరిజ్ఞానము కలిగివుండాలి.

వయస్సు: 1-7-55 నాటికి 25 సం.ల లోపు వయస్సు కలిగి వుండవలెను.

నోటు వయోపరిమితిలో సౌకర్యములు ఇవ్వబడే వ్యక్తుల తరగతులు కమీషన్‌వారు ప్రకటించిన "అభ్యర్థులకు సూచనలు" అనే పత్రంలో 4 11 పేరాలలో వివరింపబడ్డాయి.

పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు 1950-51లో మిలిటరీ సర్వీసునుండి తీసివేయబడిన వారికి, వయస్సులోను అర్హతలలోను కొన్ని సౌకర్యములు ఇవ్వబడును.

తెలుగు షార్టుహాండులో నిమిషానికి 80 మాటల చొప్పున ప్రాక్టికల్ పరీక్ష జరుపబడును ఆ పరీక్షా ఫలితములనుబట్టి రిక్రూట్‌మెంటు చేయబడును.

జీతము నెలకు రు. 200-10-400

తగినంత పోస్టు బిళ్ళ అంటించి, స్వంత అడ్రెసు వ్రాసిన కవరు పంపుతూ, ఉద్యోగం పేరు వగైరా వివరాలతో లిఖితపూర్వకమైన దరఖాస్తుమీద పూర్తి వివరాలున్ను దరఖాస్తు ఫారములున్ను కర్నూలులోని ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నుండి పొందవచ్చును అట్టి కవరు పంపని దరఖాస్తు విచారింపబడదు

పరా: స్వంత అడ్రెసు వ్రాసి పంపే కవరు దీర్ఘ చతురస్రం సైజులో 9 అంగుళాల పొడవు గలిగి వుండాలి దానిమీద ఒక అణా పోస్టు బిళ్ళ అంటించవలెను

మీరు ఎక్కడికి వెళ్లినా కోడక్ స్నేప్‌షాట్‌కు అద్భుతమైన అవకాశమున్నది

ఆ పిక్‌నిక్ ఎంత తమాషాగా అయింది! కాని ఎంత ఆశ్చర్యము, అప్పుడు తీసిన "కోడక్" స్నేప్‌షాట్లతో మళ్లీ కావలసినప్పుడల్లా ఆ తమాషా అంతా మీరు పొందవచ్చును. ఎక్కడికి వెళ్లినా మీ కెమేరా కూడా తీసుకువెళ్లండి. మరియు జ్ఞాపకంగా కావలసినన్ని రోలుల "కోడక్" ఫిల్ము కూడ ఉంచుకోండి.



వెరిక్రోమ్: బయట సాధారణ వెలుతురులో ఏ కెమేరాతోనైనా చిత్రములు తీయుటకు వీలైన ఫిల్ము.



ప్లస్—ఎక్స్: పెద్ద, వివరమైన ఎన్‌లార్జ్‌మెంట్లు యిచ్చే స్పష్టమైన చిత్రములు తీయుటకు తగినది.



సూపర్—ఎక్స్‌ఎక్స్: త్వరితగతిగల వస్తువుల చిత్రములకు మరియు మసక వెలుతురులో లేక యింటిలో చిత్రములు తీయుటకు ఉత్తమమైనది.

ప్రతి విధమైన చిత్రమునకు తగిన 'కోడక్' ఫిల్ము దొరకును

కోడక్ లిమిటెడ్

(ఇంగ్లండులో స్థాపితము)

బొంబాయి — కలకత్తా — ఢిల్లీ — మద్రాసు

బాలలకు ప్రత్యేక చిత్రాల నిర్మాణం

కథలు పంపవలసినదిగా రచయితలకు ఆహ్వానాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 7—బాలలకు ప్రత్యేక చిత్రాలు తీయడానికి వచ్చే కథలను పంపవలసినదిగా భారత దేశంలోని వివిధ రచయితలను ఆహ్వానించారు.

ఫిలిం సొసైటీ ఎన్నుకొన్న ప్రతికథకూ 2,000 రూపాయలవరకూ యిస్తారు ప్రత్యేక సందర్భాలలో ఆ సంస్థ కార్యవర్గం అంగీకారంమీద అంతకంటే ఎక్కువ మొత్తం యివ్వగలరు.

బాలల ఫిల్ము సొసైటీ కార్యవర్గం క్రిందటి జులైలో న్యూఢిల్లీలో సమావేశమైనప్పుడు బాలల చిత్రాలకు సరిపోయిన కథలను నిర్ణయించడానికి ఒక ప్రత్యేక సంఘాన్ని నెలకొల్పారు. శ్రీ బి. జి ఖేర్, శ్రీమతి కమలాభూతా, శ్రీమతి నల్లముత్తు రామమూర్తి, శ్రీ సమార్ ఛటర్జీ ఆ ప్రత్యేక సంఘ సభ్యులు. అవసరమైతే ఇతర సభ్యులను చేర్చుకోడానికి వారికి అధికారం ఇవ్వబడింది.

బాలల చిత్రాలను నిర్మించడానికి ఫిల్ము సొసైటీ క్రిందటి జులైలో సంసిద్ధతను ప్రకటించినప్పటినుంచీ న్యూఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయానికి కథలు ఎక్కువగా వస్తున్నవి. ఆవిధంగా పంపినవారిలో ఎక్కువమంది అధ్యాపకులు, పిల్లల తల్లి దండ్రులు వున్నారు.

గోవాలో దమననీతి

లొంగని జాతీయ వాదులపై పగకొద్దీ వారి తల్లి దండ్రులను హింస పెడుతున్నారట

పూనా, అక్టోబర్ 6— గోవాలో భారతీయుల సత్యాగ్రహం నిలిపివేయబడినందున నిన్న మొన్నటివరకు సరిహద్దులో కావలా కాస్తున్న పోర్చుగీసు పోలీసులు ప్రస్తుతం గోవాలో స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడంలో నిమగ్నులై వున్నట్లు ఇటీవల ఇండియా-గోవా సరిహద్దులో పర్యటించి వచ్చిన గోవా జాతీయ కాంగ్రెస్ నాయకులు నేడిక్కడ ప్రకటించారు.

స్వాతంత్ర్యోద్యమలను అణచివేయడానికి పోర్చుగీసువారు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు వీరికి గోవాలో పని చేస్తున్న కార్యకర్తలు తెల్పినారట.

ప్రభుత్వానికి దొరక్కుండా వున్న గోవా నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమంతతాము పట్టుబడే వరకు వారి తలిదండ్రులను పోర్చుగీసు పోలీసులు నిర్బంధంలో వుంచుతున్నారట. కనీసం ముగ్గురు కార్యకర్తల విషయంలోనైనా ఇట్టి దురంతం జరిగినట్లు గోవా నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధులు తెలియజేశారు.

గోవాలో నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు పెద్ద పెట్టున సాగించబడుతున్నవి

ఏప్రిల్ ఆరవ తేదీన సత్యాగ్రహం చేసిన కుమారి కుముదిని పైంగాన్కర్‌ను అరెస్టు చేశారు. ఇంకా చాలా మంది అరెస్టుకు వారెంట్లు జారీ చేయబడినవి. వారు వెంటనే అధికారులకు వశం కావాలని హెచ్చరిక చేయబడింది కూడా.

మహిళా సత్యాగ్రహులపై హింస

రాజకీయ ఖైదీలపట్ల అధికారుల దుష్ప్రవర్తన మితిమీరుతున్నది. గోవా జాతీయ వాదుల పరిస్థితి మరింత దుర్భరంగా వున్నది వారిని క్రూరంగా హింసిస్తున్నట్లు తెలుస్తున్నది.

కేపెం జెయిలులో 15 మంది మహిళా సత్యాగ్రహులు తమ అధికారుల అక్రమ ప్రవర్తనకు నిరసనగా నిరాహార దీక్ష సాగిస్తున్నారు వారిలో నలుగురిని విడదీసి ఒక్కొక్క కొట్టులో బంధించినట్లు తెలుస్తున్నది.

స్వాతంత్ర్యోద్యమకారుల చల్లారకుండా గోవాలో సహాయ నిరాకరణోద్యమం కొనసాగించడానికి రెండురోజుల క్రితం సరిహద్దులో జరిగిన జాతీయ వాదుల రహస్య సమావేశంలో తీర్మానించబడింది తాటిచెట్లపై నెలనెలా కట్టేపన్ను, సైనికపన్ను నిరాకరించడానికి ఇతోధికంగా కృషి సాగించేందుకు కూడా తీర్మానించబడింది.

పోర్చుగీసువారు విషమ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పన్నుల నిరాకరణ ప్రభావం గొప్పగా వుండగలదని జాతీయ నాయకులు భావిస్తున్నారు.

పన్నుల బకాయీల వసూలుకు గడువు మరి మూడునెలలు పెంచవలసిందిగా అధికారులు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం త్రోసిపుచ్చింది. ఒక్క నెలగడువు మాత్రమే మంజూరు చేసింది పోర్చుగీసు అధికారులు కొత్తగా "ఆదాయంపన్ను" ఒకటి విధించారు. ఇదీ నెలకపన్ను బొంబాయిలోని బాజీరీ కాన్సలేటులో చెల్లించవచ్చునని ప్రకటించారు. ప్రభుత్వం కొన్ని లాటరీలుకూడా నిర్వహిస్తున్నది. వీటివల్ల ఏటా 10 లక్షల రూపాయల ఆదాయం వుండగలదని అంచనా వేయబడింది

నవంబర్ మాసాంతంలో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం కాగలదని గోవన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు

గోవా ప్రజల స్వాతంత్ర్యేచ్ఛ

సత్యాగ్రహ దళ నాయకుల ప్రశంస

గోవా సరిహద్దు ప్రాంతం అక్టోబర్ 5— గోవాను వీలైనంత త్వరగా దాస్య విముక్తం చేసి, ఇండియాలో విలీనం చెయ్యాలనే గోవా అంతటా ప్రజలు వాంఛిస్తున్నట్లు సౌరాష్ట్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ జస్వంత్ మెహతా నేడిక్కడ ప్రకటించారు.

శ్రీ మెహతా గత ఆగస్టులో గోవాలో సత్యాగ్రహం చేసిన ఒక దళానికి నాయకత్వం వహించారు. ఈయనను, మరి ఇద్దరు నాయకులను పోర్చుగీసు అధికారులు ఇటీవల విడుదల చేశారు

మిలిటరీ ట్రిబ్యునల్ చే విచారించబడిన గోవన్ యువజనులు "స్వరాజ్యం మా జన్మహక్కు" అని బహిరంగంగా ప్రకటించినట్లు శ్రీ మెహతా తెలియజేశారు.

గోవన్ ఆఫీసర్లను పోర్చుగీసు అధికారులు విశ్వసించడంలేదని కూడా ఆయన వెల్లడించారు

ఎడిటర్ నిరాహార దీక్ష

సానుభూతిగా పత్రిక సిబ్బంది యావత్తు సమ్మె

న్యూఢిల్లీ, అక్టోబర్ 6—ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జమ్నాదాస్ అక్తార్ నేడు ఆ పత్రికా కార్యాలయంలోనే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయన పట్ల సానుభూతితో ఆ పత్రికా సంపాదకవర్గం కూడా సమ్మె చేస్తున్నది.

మిసర్ అక్తార్ గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ పత్రికకు ఎడిటర్‌గా వుంటున్నారు ఆర్థికమైన కారణాలతో డిస్మిసల్ నోటీసును ఆ పత్రిక మేనేజిమెంటు వారు మిసర్ అక్తార్‌కు పంపించడంతో ఆయన నిరాహార దీక్షను పూనారు. ఆయనపట్ల సానుభూతితో సమ్మె చేస్తున్న వారిలో ఆ పత్రిక మేనేజిమెంట్ సిబ్బంది కూడా చేరింది. తిరిగి మిసర్ అక్తార్‌ను ఎడిటర్‌గా నియమిస్తేనే గాని సమ్మెను విరమించడం జరగదని ఆ ఆఫీసు సిబ్బంది ప్రతినిధి ఒకరు చెప్పారు.

బెంగుళూరు, అక్టోబరు 4 — గడచిన నెల 29 వ తేదీన సాయిత్ర ప్రభుత్వ న్యాయకళాశాల తెలుగు యువజనమండలిని డాక్టరు డి. గురుమూర్తి (ఎం. ఎ., పి హెచ్ డి) గారు ప్రారంభోత్సవం జరిపారు

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి శివశంకర్ అధ్యక్షత వహించారు

ప్రారంభంలో మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ జి ఆర్. భాష్యకార్లు నాయుడుగారు సభ్యులకు, అతిథులకు స్వాగతం చెబుతూ మండలి వుద్దేశాలు వివరించారు.

కార్యదర్శి శ్రీ బి. భూపేంద్రనాథ్‌గారి ధన్యవాదాలతో సమావేశం సమాప్తమైంది.

ఉభయ పంజాబు రాష్ట్రాలలో రావీ నది వరద బీభత్సం

ప్రజలకు సహాయార్థమై సైనికుల పిలిపింపు

పాటియాలా అక్టోబరు 6—గత మూడు రోజులుగా కుంభవర్షం కురుస్తున్నందువల్ల నదులు ఉప్పొంగి అనేక జిల్లాల పరిస్థితి "అత్యంత ప్రమాదకరం"గా మారినట్లు జిల్లాల ప్రధాన కార్యాలయాలనుంచి వార్తలు వస్తున్నవి.

పేలాది ప్రజలు వరద చుట్టుముట్టిన గ్రామాలలో చిక్కి వున్నారని, అనేకమంది మరణించినారని, చచ్చిన పశువుల సంఖ్య కూడా చాలా ఎక్కువేనని ఇక్కడి అధికార వర్గాలద్వారా వార్తలు వస్తున్నవి.

పరిస్థితి చాలా ప్రమాదకరంగా వున్నదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరన్నారు. ఎప్పుడు, ఏ విధంగా తిరిగి మామూలుపరిస్థితులు ఏర్పడగలవో చెప్పజాలననికూడా ఆయన అన్నారు

నిన్ననే ప్రమాదం ప్రమాణాన్ని కూడా దాటిన పాటియాలా నది ఇంకా పొంగుతూనే వుంది. కట్టల పొడుగునా కావలా కాయబడుతున్నది.

ముఖ్యమంత్రి శ్రీ బ్రిష్‌భాన్ నాయకత్వాన అధికారుల బృందం వరద పీడిత ప్రాంతాలకు బయలుదేరింది కాని వారు ఎన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా ఛత్‌బండ్‌లోని గ్రామాలను చేరలేకపోయారు. ఈ బృందం తిరిగి వచ్చేటప్పుడు పాటియాలా రాజపురా రోడ్డుపై వరదలో చిక్కుకొనిపోయింది ఈ సంఘటన సంభవించిన ప్రాంతం ఇక్కడికి మూడు మైళ్ళ దూరంలోనే వుంది. అక్కడ రోడ్డు కొట్టుకొనిపోయింది, అందువల్ల వారక్కడే ఆగిపోవలసి రాగా, తర్వాత పోలీసుదళం వెళ్ళి వారిని సురక్షితంగా తీసికొని వచ్చింది

నందున లాహోర్ పట్టణం కొంత భాగానికి వరదదెబ్బ తగిలింది. శివారు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయినవి. ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని ఆ యిదు ఆడుగుల లోతున వరద నీటిలో దిగి సురక్షిత ప్రాంతాలకు వెళ్లుతూవున్న ప్రజలను రక్షించడానికి సైనికదళాలు పిలిపించబడినవి

వచ్చే 36 గంటలలోను రావి నది వరద తగులనున్న 9 జిల్లాలలోను రక్షకదళాలను ప్రభుత్వం పరిశీలించింది.

పాకిస్తాన్ పంజాబులోని లాహోర్, షేకుపూరా జిల్లాలకు వెంటనే ప్రమాదం సంభవించే సూచన లున్నవి.

ఇండియా, పంజాబు, పెప్సూ రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురుస్తూ వుండడమే దీనికి కారణం. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు నేడు సమావేశమై చర్చలు జరిపారు

పది లక్షలు కేటాయింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 6 — వరదపీడితులకు తక్షణమే సహాయం చేయడానికిగాను పది లక్షల రూపాయలను రాష్ట్రప్రభుత్వం కేటాయించింది.

పరిస్థితిని ఆదుకోడానికి సైనికదళాలు నేడు రావించబడినవి.

నిన్న రైలు ప్రమాదాలు సంభవించిన ప్రాంతాలకు వెళ్ళడానికి నేడు బయలుదేరిన పత్రికా విలేకరులు అక్కడికి వెళ్ళలేక తిరిగి వచ్చేశారు.

వరదలో చిక్కిన 300 మంది కేడెట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 6—డేరాడూన్‌కు పడమరంగా 25 మైళ్ళ దూరంలోగల రాంపూర్ మండీలో శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న 300 మంది కేడెట్లు వరదలో చిక్కుకొనిపోగా, వారికి వైమానికదళానికి చెందిన డకోటా విమానం 4,500 పౌనుల ఆహార పదార్థాలను పడవేసింది. కేడెట్లు అందరూ క్షేమంగా వున్నారని దేశరక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకటించారు.

యమునానది వరద పెరుగుదల

న్యూఢిల్లీ, అక్టోబర్ 7—యమునానది వరద మట్టం నేడు ప్రమాద ప్రమాణాన్ని దాటింది యమునా బ్రిడ్జివద్ద వరద మట్టం సముద్ర మట్టానికంటె 672 అడుగులదాకా వచ్చింది.

అమృతసర్‌లో ప్రమాద పరిస్థితి ప్రకటన

అమృతసర్, అక్టోబర్ 7 — అమృతసర్ జిల్లాలో అత్యంత ప్రమాద పరిస్థితి ఏర్పడినట్లు నేడు అమృతసర్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు.

వరదపీడిత ప్రాంతాలలో చిక్కుకొనిపోయిన ప్రజలను రక్షించడానికి విమానాలలో రబ్బరు పడవలను పంపవలసిందిగా ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపబడింది.

అమృతసర్‌లో గురుదాస్‌పూర్ వైపునుంచి వరదనీరు కంటోన్మెంట్‌కు వచ్చిపడుతున్నది. నగరంలో నిలిచిన వరదనీరు తగ్గుతున్నది.

ఆదివారం తర్వాత తిరిగి సూర్యదర్శనం

అంబాలా, అక్టోబర్ 6 — నేటి ఉదయం కొద్దిగా మబ్బులువిచ్చి సూర్యదర్శనం అయినది. ఆదివారంనాటినుంచి సూర్యుడు కనిపించడం ఇదే మొదలు.

సూర్యరశ్మిని చూడగానే ప్రజలందరూ ఎంతో సంతసించారు కాని, అనేక ప్రాంతాలలో కట్టలు తెగి నదులు గ్రామాలపై పడడం చేత వారి కష్టాలు ఇంకా కడతేరలేదని తెలుసుకొని నిరాశచెందారు

ఇండో-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని ముఖ్యమైన పట్టణాలు అమృతసర్, ఫిరోజ్‌పూర్ లు రెండింటికీ ఇతర ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. వైర్‌లెస్ ద్వారా మాత్రమే ఆ పట్టణాల పరిస్థితి తెలుసుకొనడానికి వీలవుతున్నది.

అమృతసర్ పట్టణంలో రోడ్ల మీద నుంచి ఏడడుగులవరకు నీరు పారుతున్నది. రావినది వరదే అమృతసర్‌కు ఇంత ప్రమాదం తెచ్చిపెట్టింది.

పాకిస్తాన్‌లో వరద ప్రమాదం

లాహోర్, అక్టోబర్ 6 — రావినది ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా పొంగి

వినోబాజి పర్యటన

ఆంధ్ర ప్రభుత్వంచే స్పెషల్ ఆఫీసర్ నియామకం

కర్నూలు, అక్టోబరు 5 — రాష్ట్రంలో ఆచార్య వినోబాభావే భూదానయజ్ఞ యాత్ర సందర్భంలో ఆయనతోపాటు పర్యటించి తగు ఏర్పాట్లు జరపడానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రెవిన్యూ బోర్డు అసిస్టెంట్ కార్యదర్శి శ్రీ బి వెంకటరత్నం నాయుడుగారిని ఆంధ్ర ప్రభుత్వం నియమించింది

రాష్ట్రంలో పర్యటన సందర్భంలో వినోబాజీకి తగు సౌకర్యాలను కల్పించడానికి ఆంధ్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించిన సంగతి విదితమే.

కుటుంబ నియంత్రణం

మద్రాసు, అక్టోబర్ 7 — కుటుంబ నియంత్రణం ప్రచారం గేయనాటక ద్వారా భారతజాతి శ్రేయస్సుకు పాటుపడే లక్ష్యంతో చెన్నపురిలో నిన్న డాక్టర్ పి. కృష్ణస్వామిగారి అధ్యక్షతను జరిగిన ఒక సమావేశంలో "చైల్డ్ కల్చర్ లీగ్ ఆఫ్ ఇండియా" అనే సంస్థ నెలకొల్పబడింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా సంతాన నిరోధ ప్రచారం సాగిస్తున్న శ్రీ పి. ఎస్ శర్మగారు (మద్రాసు హైకోర్టు అడ్వొకేటు) ఈ సంస్థకు అధ్యక్షులుగా ఎన్నుకోబడినారు సంస్థ కార్యాలయం 231, పూనమల్లి హైరోడ్డు పెరియమెట్‌లో ఏర్పాటు చేయబడింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చబడే కేరళ స్కీములను గురించి 15 వ తేదీన తుది నిర్ణయం జరుగగలదని కేరళ అసెంబ్లీలో ఒక ప్రశ్నకు హోంశాఖామంత్రి సమాధానం చెప్పారు.

మురికి పేటలలో బ్రతుకు

దేశద్రిమ్మరుల బ్రతుకుకంటె చాల హీనమైనదని ప్రధాని నెహ్రూ ప్రకటన

బెంగుళూరు, అక్టోబర్ 6 — ప్రజలు మురికి పేటలలో నివసించడం కంటె వట్టి ఆరుబైట కాలం గడపడం మంచిదని నేడు ప్రధాని నెహ్రూ అన్నారు.

బెంగుళూరు మునిసిపల్ భవనానికి శంకుస్థాపన మహోత్సవాన్ని చేస్తూ ప్రధాని నెహ్రూ ఇంకా ఇలా అన్నారు:

"మురికి పేటలలోని బ్రతుకు చాలఘోరం. అక్కడ నివసించే కంటె ప్రజలు జిప్సీల వలెను, దేశద్రిమ్మరుల వలెను వట్టి బహిరంగ స్థలాలలో నివసించడం ఎన్నోరెట్లు మెరుగు, నా మటుకు నేను దేశద్రిమ్మరినే"

మురికి పేటలు ఒక రోగం వంటివని వాటిని పెరగనిస్తే నగరం అందాన్నే అవి మింగివేయగలవని అంటూ, మునిసిపల్ అధికారులను ఆయన ఇంకా ఇలా హెచ్చరించారు.

"ఈ మురికి పేటలను ఎందుకు పెరగనిస్తున్నారో అర్థం కావడంలేదు. మురికి పేటలలో నివసిస్తున్న ప్రజలకు మీరు వాసయోగ్యమైన గృహాలను కట్టి పెట్టలేకపోతే వాళ్ళకు కొంత బహిరంగస్థలాలనైనా ఇవ్వండి అక్కడ మంచినీటి, పారిశుధ్య సౌకర్యాలను కలిగిస్తే బహిరంగ స్థలాలే శుభ్రంగా బ్రతకడానికి మురికి పేటలకంటె చాల మెరుగు

"మురికి పేటలు వుండడం దేశానికి అవమానకరం. అవి ఇంకా పెరుగుతున్నాయంటే ఆ తప్పు కార్పొరేషనుది. ఆ తప్పు రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ తప్పు మనందరిదీ"

నెహ్రూ ప్రేమ పాశం

వెల్లూరు, అక్టోబరు 5— "నేను చాలకాలంగా ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నాను. ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానం అవుతున్నది. అది నన్ను కొంత సేతులు బంధించినట్లు బంధించి పూర్తిగా లోబరచుకొన్నది ఈ రహస్యం ఇప్పుడు మీకు వెల్లడించ దలిచాను" అని నేడు ఇక్కడ ప్రధాని నెహ్రూ ఒక పెద్ద సమావేశంలో పేర్కొని ప్రజల్ని చకితుల్ని చేశారు.

ఈ ప్రేమ వ్యవహారం ఏమిటా అని రహస్య భేదనం కోసం సావధానతతో ఎదురుచూస్తున్న ప్రజలకు ఆయన తాను ప్రేమించింది భారత ప్రజానీకాన్ని అని వెల్లడించి వారిని ప్రముగ్ధుల్ని చేశారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు: "నేను భారత ప్రజలను ప్రేమించాను. వారు ప్రేమపాత్రులు, ప్రేమ హృదయులు, దేశం వివిధ ప్రాంతాలలోగల రకరకాల ప్రజలను నేను ప్రేమించాను. వారు నా ప్రేమను మన్నించారు వారు ఎంతో ముద్దుగైన వారు. ఒక్కొక్కప్పుడు వారు పొరపాట్లు చేస్తారు. నిజమే అయినా, వారు మృదుల హృదయులు, గాఢంగా ప్రేమిస్తారు. ఇతరులకు తమ ప్రేమను పంచి పెడతారు, కాగా ఇతరుల ప్రేమను పొందుతారు.

"మనం ఏమిస్తామో దానినే తిరిగి పొందుతామనేది తిరుగులేని ప్రకృతి సూత్రంగా కనిపిస్తుంది. మనం ప్రేమను యిస్తే తిరిగి ప్రేమను పొందుతాం మనం ద్వేషాన్ని యిస్తే ద్వేషాన్ని తిరిగి పొందుతాం, మహాత్ములు మహర్షులు ద్వేషాన్ని పుచ్చుకొని ప్రేమను యివ్వగలరనేది సత్యమే అయినా ప్రకృతి సూత్రం మాత్రం మనం ఏమిస్తే దాన్నే తిరిగి పొందుతామనేది మన ప్రజలు ప్రేమను ఇవ్వగలవారు కనుక ఎల్లప్పుడు ప్రేమనే తిరిగి పొందుతారు."

"నిత్య ఛత్రధారి"

మద్రాసు, అక్టోబర్ 6— నేటి ఉదయం విమానాశ్రయంలో ప్రధాని నెహ్రూకు వీడ్కోలు ఇవ్వబడిన సందర్భంలో చిన్న తమాషా జరిగింది.

ప్రధాని నెహ్రూ అందరికీ షేక్‌హాండ్ ఇచ్చి, సెలవు తీసుకుంటూ వరవస వస్తూ చివరకు విమానం వద్ద నిలచివున్న మద్రాసు గవర్నర్ శ్రీ ప్రకాశ వద్దకు వచ్చారు. శ్రీ ప్రకాశ ఎల్లప్పుడు గొడుగు వేసుకొని వుండడం అలవాటు. అలాగే ఆయన గొడుగు వేసుకొని వున్నారు.

పండిట్ నెహ్రూ ఆయన దగ్గరికి రాగానే ఆ గొడుగు తీసికొని మూసివేస్తూ "రాత్రిపూట వెన్నెల్లో కూడా గొడుగు వేసుకుంటారా!" అన్నారు. అక్కడ వున్నవారందరూ నవ్వారు. ఇంతలోనే మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఒక సామెత వున్నదన్నారు. ఆ సామెతను ఇండియా మంత్రి శ్రీ టి టి. కృష్ణమాచారిగారు వివరించి చెప్పారు.

దానికి తోడుకుండా శ్రీప్రకాశ జవాబు చెబుతూ, "మలబారులో నంబూద్రి స్త్రీలు అర్ధరాత్రివేళ కూడా గొడుగులు వేసుకుంటారు గదా!" అన్నారు తాము నంబూద్రి బ్రాహ్మణులని ఇతరులకు తెలియడానికి ఇలా వారు గొడుగులు వేసుకుంటారని కూడా ఆయన వివరించారు దానికి తిరిగి అందరూ నవ్వారు

ఉపాధ్యాయులకు శిక్షణ

రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల కేంద్ర సహాయం

న్యూఢిల్లీ, అక్టోబరు 5— ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సౌకర్యాలను విస్తరింపజెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తోడ్పడడం కోసం కేంద్రం 50 లక్షల రూపాయలను ప్రత్యేకించినట్లు తెలుస్తున్నది

1955-56 లో ఉపాధ్యాయుల శిక్షణ కోసం రాష్ట్రాలు ఖర్చుపెట్టే మొత్తంలో నూటికి 60 వంతుల చొప్పున కేంద్రం సహాయం చేయగలదట.

మహిళల పొదుపు ఉద్యమం

కేంద్ర సలహాసంఘం నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 5—ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో చిన్న మొత్తాల పొదుపు ఉద్యమం కింద ఇరవైఐదు కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన ఈ ఉద్యమ కేంద్ర సలహాసంఘ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి ఈ సంఘాధ్యక్షురాలు శ్రీమతి హన్నాసేన్ అధ్యక్షత వహించారు

మహిళల పొదుపు ఉద్యమం క్రింద గత రెండు సంవత్సరాలలోను రు 1,97,53 418-8-0 వసూలయిందనీ మరో 23,22,000 రూపాయలకు వాగ్దానాలు వచ్చాయనీ శ్రీమతి హన్నాసేన్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు

ఏడాదికి ఐదుకోట్ల రూపాయల చొప్పున ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో మొత్తం ఇరవై ఐదుకోట్ల రూపాయలు యీ ఉద్యమం కింద వసూలు చేయాలనీ, కేంద్ర సలహా సంఘాన్ని విధాన నిర్ణయ సంఘంగా మార్చాలనీ, దాని సభ్యత్వాన్ని తగ్గించాలనీ అయితే, అందులో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం కల్పించాలనీ యీ సమావేశానికి ప్రత్యేకాహ్వానంపై వచ్చిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సూచించారు. ఆ సూచనలన్నిటినీ కేంద్ర సలహా సంఘం ఆమోదించింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కార్యక్రమాల నిర్వహణకు ధనం సేకరించడంలో చిన్న మొత్తాల పొదుపు ఉద్యమం ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహించవలసి వుందని యీ సంఘ సమావేశంలో వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ సి. డి. దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.

ఈ సమావేశానికి హాజరైన సభ్యులు వీరు —శ్రీమతి హన్నాసేన్ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీముజుందారి, శ్రీమతి పి పారిజాతం నాయుడు, శ్రీమతి విమలా దేశ్‌ముఖ్ శ్రీమతి కుటి పెల్లోడి, శ్రీమతి గులేస్తాన్, ఆర్. బిల్లిమోరియా, కుమారి ప్రేమవతీ థాపర్, బీగమ్ ఆలీజహీర్, శ్రీమతి జాన్ కుమారి హిడా, శ్రీమతి శీలా దామోదరమీనన్, శ్రీమతి టి. జి హైమవతి, శ్రీమతి మనులాబాయ్ నాగిల్, పాటియాలా మహారాణి.

జాతీయ నిర్మాణాలసంస్థ

ఏర్పాటుకు కేంద్రజల, విద్యుచ్ఛక్తి శాఖ సమ్మతి

న్యూఢిల్లీ, అక్టోబరు 5— జాతీయనిర్మాణాల సంస్థ (నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్)ను నెలకొల్పడానికి సూత్రప్రాయంగా, కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖకు చెందిన బోర్డు వారు ఆమోదించినట్లు నేడొక పత్రికా ప్రకటన జరిగింది.

నేడు ప్లానింగ్ మంత్రి శ్రీ నందా అధ్యక్షతను సమావేశమైన ఈ బోర్డువారు, ఈ సంస్థ నిర్మాణ సమస్యలను సమగ్రంగా పరిశీలించాలని సిఫారసు చేసినట్లుగా కూడా ఆ ప్రకటనలో వివరణ జరిగింది.

ఈ బోర్డు సమావేశంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళికను గురించి ప్రస్తావిస్తూ, దాని కింద ఇంజనీరింగ్ నిపుణుల అవసరాలను గురించి ప్రస్తుతానికి పరిశీలన జరుగుతున్నదని అన్నారు. నాలుగు పెద్ద నదీ లోయ ప్రాజెక్టు ప్రాంతాలలోను డిజైనింగ్ [illegible] తగినంతమంది ఆఫీసర్లు, మెకానిక్కులు తర్ఫీదు కాగల అవకాశాలు కలిగించాలని అన్నారట

దేశంలోవున్న ఇంజనీరింగ్ సౌకర్యాలు, వాటిని త్వరితంగా వినియోగించుకొనడం, ఆలస్యాలను తగ్గించే పద్ధతులు వంటి సమస్యలను కూడా ఈ బోర్డువారు నేటి సమావేశంలో చర్చించారు.

ప్రాజెక్టులకు అవసరం కాగల సాంకేతిక నిపుణులను గురించి పరిశీలించడానికి ఒక కమిటీని కూడా ఈ బోర్డువారు నియమించారు దీనిలో ఒరిస్సా, మైసూరు, బీహారు పంజాబు, మధ్యభారత్ రాష్ట్రాల మంత్రులు, కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖ డిప్యూటీ మంత్రి సభ్యులుగా వుంటారు. డిజైనింగ్ కేంద్ర బోర్డు ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసు అదనంగా వున్న సిబ్బందిని కొత్త ప్రాజెక్టులలో వినియోగానికి సంబంధించిన సమస్యలను ఈ కమిటీ వారు పరిశీలిస్తారు

నేడు జరిగిన ఈ బోర్డు సమావేశానికి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ శ్రీ వి. టి. కృష్ణమాచారి, పబ్లిక్ శాఖామంత్రి సర్దార్ స్వర్ణసింగ్, కేంద్ర జలవిద్యుచ్ఛక్తి శాఖలో డిప్యూటీమంత్రి శ్రీ జయసుఖలాల్ హాథీ, పంజాబు, బీహారు, మైసూరు, రాజస్థాన్, మధ్యభారత్. ఒరిస్సా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు హాజరైవున్నారు.

ఆంధ్రలో కాంగ్రెసు కార్యదర్శి పర్యటన

నవంబరులో

విజయవాడ అక్టోబరు 6—ఆల్ ఇండియా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె పి. మాధవన్ నాయర్ నేడు ఢిల్లీనుంచి ఎక్స్‌ప్రెస్‌లో మద్రాసు వెళ్తున్నారు

స్టేషన్‌లో పత్రికా విలేకరులు కలుసుకోగా 12 వ తేదీన ఢిల్లీలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశమైనప్పుడు అప్పటికి ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రచురించబడితే, దానిని గురించి చర్చించగలదన్నారు.

నవంబరులో ఆంధ్రలో పర్యటింపగలమని కూడా శ్రీ నాయర్ అన్నారు.

రేడియో

(అక్టోబర్ 9, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నివలె; 7-30 మద్రాసు వలెనే; 8-0 (అం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు వలె; 1-30 మద్రాసు వలెనే; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు—పిల్లల పాట, తపాలసంచి, గిల్బిన్ మామ పెళ్లి: నాటిక; బాలబృందం కబుర్లు, [illegible]; సాయంత్రం 5-30 చిప్పాడ చిటి (క్లా); 6-0 గీతావళి: పి. ఆంజనేయశాస్త్రి: 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—సుభద్రాపరిణయం: హరికథ — ప్రయాగ నరసింహశాస్త్రి; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం సుభద్రాపరిణయం (రెండవ భాగం); 7-30 (సూ. రి); 8-0 టి. కె. రంగాచారి (గా); 8-30 ప్రసంగం (అం); 8-45 (రి); 9-0 (అం. వా); 9-15 గీతావళి పి. ఆంజనేయశాస్త్రి; 9-30 రసమయి కాలజ్ఞానతత్వాలు (మద్రాస్‌నుండి రిలే); 9-45 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270 3 మీటర్లలో ఉ॥ 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 (రి); 8-15 టి. ఎస్. అయ్యాస్వామి (గా); మధ్యాహ్నం 1-0 ఎ. ఐ ఆర్. వాద్యగోష్ఠి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 (రి); 2-30 తిరుచ్చివలె; 3-0 పూవానూర్ ఎన్. రామమూర్తి, చిత్తూరు గోపాలకృష్ణన్ (వ);, పాలఘాట్ కె కుంజుమణి (మృ); 4-30 (రి); సాయంత్రం 5-30 కారైక్కుడి ఎమ్ మణి రాజన్ (గా); 6-25 ఎ. చిట్టిబాబు (వీ); 7-30 (రి); 7-45 సుశీలా అచ్యుతరామన్; 8-30 (అం. ప్ర); (ఢిల్లీ నుండి రిలే); 9-0 ఎ. జి నిత్యానందం, ఎ. జి సదానందం; 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211 3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (అం. వా); 8-30 విజయాంక విజయాంక సంస్కృత నాటక రచన; డాక్టర్ వి. రాఘవన్; మధ్యాహ్నం: 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వే); 2-15 ఆటవిడుపు నిర్వహణ న్యాపతి రాఘవరావు; 4-0 (స్టూ. రి); సాయంత్రం 6-0 (అం. వా)-స్థానిక ప్రకటనలు; వాతావరణం; (అం); 6-10 (అం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 శ్రోతల పరిచయం; 8-30 మణి కృష్ణమూర్తి (వ); 9-0 (అం. వా), 9-15 ప్రసంగం; 9-30 రసమయి కాలజ్ఞానతత్వాలు ప్రసంగం టి కోదండరామయ్య; 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి)

హైదరాబాద్: 411 0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె వా); 7-15 సంగీత పాఠం; 7-30 ఎమ్ పెరుండేవి (గీ); 7-45 (స్టూ. రి); 8-0 (అం. హిం. వా); 8-30 ఎన్. ఎస్ రతన్ జంకర్; 8-55 ప్రగతి నివేదిక (హి. దీ); 9-0 పిల్లల కార్యక్రమం (హిందీ, ఉర్దూ); 9-45 బాలవినోదం వీధి అమ్మకముల వినోద కార్యక్రమం కనుగొన్నవాటి కథ: రైల్వే ఇంజన్ ప్రసంగం; పాటకథ: ఏనుగ, శత్రువులు తపాలసంచి బాలగోష్ఠి; మధ్యాహ్నం: 12-30 (స్టూ. రి); 1-0 ఎస్. ఎన్. రతన్ జంకర్; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 ఎస్. ఎన్. రతన్ జంకర్; 6-0 ఆధినీక్వా అహింసా నాటిక (మరాఠీ) రచన: ఎన్. ఆర్. పోత్‌దార్; 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-గీతావళి; పెరుండేవి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ — సుమతి హరికథ వెంపటి సుబ్రహ్మణ్యభాగవతర్: 8-0 డా దీర్ఘార్ ప్రసంగం (ఉర్దూ) ఖాంత్‌సదీ ఖన్నా; 8-15 మాలతీ పద్మనాభరావు; 8-30 ప్రసంగం (అం); 8-45 మాలతీ పద్మనాభరావు; 9-0 (అం. ఉ. వా); 9-30 రసమయి కాలజ్ఞానతత్వాలు ప్రసంగం (మద్రాస్‌నుండి రిలే); 9-45 మాలతీపద్మనాభరావు; 10-30 ప్రసార సమాప్తి.

ఒక కోటి రూపాయల విలువగల ఆర్ సిల్కును దిగుమతిచేయడానికి ఫోర్జరీ లైసెన్సులు ఉపయోగించినందుకుగాను కలకత్తా వర్తకుడు పురుషోత్తమదాస్ దాల్మియా, ఎల్. యన్. కల్యాణమ్‌లను సెషన్స్‌కు కమిట్ చేస్తూ చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు తీర్పు చెప్పారు.

విశాఖపట్నం, గాజువాక, గుంటూరు, బెజవాడ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాదు పట్టణ

కవిరాజ్ పండిట్ మురారిదత్ వైద్య వాచస్పతి (ప్రపంచ ప్రసిద్ధి గాంధీ) నవరత్న కల్ప కనిపెట్టినవారు

ప్రతి నెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువ హోటళ్లలో కలుసుకోండి

విశాఖపట్టణం: ప్రతి నెల 10 తేది ఉ॥ 2 గం నుండి సా॥ 7-30 గం॥ల వరకు గ్రీన్ లాండ్స్ హోటల్, ఫోన్: 682

రాజమండ్రి: ప్రతి నెల 11 తేదీ కాంతినివాస్, ఫోన్: 22-ఎ.

గుంటూరు: ప్రతి నెల 12 తేదీ వుడిపి కృష్ణభవన్, స్టేషన్ రోడ్డు ఫోన్: 181

విజయవాడ: ప్రతినెల 13 తేదీ వెల్‌కమ్ హోటల్, సుమతి బిల్డింగ్ గాంధినగర్, ఫోన్: 286.

మద్రాసు: ప్రతి నెల 14, 15 తేదీలలో ఆంధ్ర నడర్ హోటల్, 151, మౌంట్‌రోడ్ ఫోన్: 86923.

బెంగుళూరు: ప్రతి నెల 16 మరియు 28 తేదీలలో తాజ్ మహల్ హోటల్, గాంధినగర్, ఫోన్. 2422.

మైసూరు: ప్రతి నెల 17 తేది ఇంద్రభవన్ హోటల్, ధన్వంతరి రోడ్, ఫోన్: 590.

హైదరాబాద్: ప్రతి నెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ నుండి రా॥ 7-30 గం॥వరకు

తమ ఫిర్యాదులు గమనించి, ఆరోగ్య వైద్య సలహాను పొందండి. వారు వేళకు సరిగా హాజరమౌదురు విమానంలో ప్రయాణంచేస్తారు

నవరత్న-కల్ప వాడండి

ఇది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము. దిగువ జబ్బులకు అమోఘ నివారిణి: నరముల బలహీనత, జీర్ణకోశ వ్యాధులు, బోద, బొల్లి, ఫిట్సులు, [illegible] వ్యాధి, ఉబ్బసము. ఆరోగ్యం చేయుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.

కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి తంజావూర్, శేలం, కాలికట్, ఎర్నాకులం, కొట్టాయం, తిరువేండ్రం, తిరునెల్వేలి క్యాంపుల అడ్రసులకు, ఉచితముగా వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY
Jullundur City, (India).
Grams Navratna.



సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

"జగతి"
సరికొత్త మాసపత్రిక
కాపీ 6 అణాలు. ఏజెన్సీ వివరాలకు:
49 మూకర్జాలీ వీధి—మద్రాసు—7.

"ఎం. పి. గిరోడ్" మద్రాసు, కాకినాడ, విశాఖపట్టణం మధ్య మోటార్ సిమెంటు 63 టన్నులవరకు సరుకులు తీసుకొనబడి శీఘ్రంగా రవాణా చేయబడును. వివరములకు: ఫోంరా(బదర్సు), సీమర్ ఏజంట్లు, 392, మింట్ స్ట్రీట్, మద్రాస్-1. (ఫోన్: 3645, 3078)

కావలెను

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రపత్రిక దినమణి, దినమణి కదిర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలను అమ్మడానికి ఎలమంచిలిలో ఒక ఏజంటు కావలెను

విదుమోలు, ఇంటుమిల్లి, యూనాం, నేదునూరు, కాకినాడ, హీరాకుడ్, బలరామపురములలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అమ్మడానికి ఏజంట్లు కావలెను. మేనేజరు,

ఆంధ్రపత్రిక, మద్రాసు.

OFFICIAL SOLUTION OF SQUAREWORD D-48

The Adjudication Committee met on October 6 to discuss the Clues of Squareword D-48. They were agreed that the most apt answers to the Clues were as shown in the square below, which thus is the Official Solution.



The prize-list, which may be abridged according to space available, will be published in all editions of the "Sunday Standard" dated October 30, 1955

No claims are necessary, but competitors who think they sent all-correct or one-error entries are asked to advise us (giving official number of entry fee token used). We can then confirm whether their belief is correct.

CLUES ACROSS

5	S
6	N
8	L
9	E
11	M
13	S
14	H
15	E
16	K

CLUES DOWN D-48

1	S
2	I
3	F
4	L
5	I
6	D
7	H
10	L
12	H



తెలివిగల మనిషి
తన సంపదను
స్టాండర్డ్ రోలింగ్
షట్టర్స్ వలన భద్రపరచును

తయారు చేయువారు:
ఎమ్. ఎస్. రోలింగ్ షట్టర్లు మరియు ముడుచుకుపోయే గేట్లు, షట్టర్ గేట్లు, ఎలెక్ట్రిక్ లిఫ్టులకు అలిగేటర్ తలుపులు మరియు అన్ని విధములైన ఉక్కు కట్టడములకు డబ్ల్యు. వి. గ్రిల్ వర్క్సు.

THE STANDARD ROLLING SHUTTERS & ENGINEERING WORKS
NEXT TO BYCULLA GOODS YARD, OPP. JAI HIND CINEMA, BOMBAY 12.
TELE: No. 41624
GRAMS: 'ROLSHUTTER'

శూలహరిణి
అన్నిరకాల కడుపు నొప్పులకు



పై వ్యాధి యెన్ని సంవత్సరముల నుంచి యున్ననూ యే వయస్సులో యున్ననూ యెంత సోడా పుప్పు సేవించి యున్ననూ ఆపరేషన్ లేకుండా మా సలహాతో బాగు చేసుకోండి. ప్రఖ్యాతి గాంచిన శూలహరిణి విషయం క్రొత్తగా చెప్పవలసిన పనిలేదు. 15 రోజులకు సరిపడు ఔషధం రు. 20/-; రు. 5/-లు ముందుగా అడ్వాన్సు పంపవలెను.
అనుభవ వైద్యశాల - నెల్లూరు.
బ్రాంచి: 177, గోవిందప్పనాయకన్ వీధి, మద్రాసు.

మార్కాపురం తాలూకాకు విద్యుచ్ఛక్తి సరఫరా

డీసెల్ ఇంజన్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం యోచన

కర్నూలు, అక్టోబర్ 5—కర్నూలుజిల్లాలోని మార్కాపురం, కంభం తాలూకాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయడానికి డీసెల్ ఇంజన్లను నెలకొల్పాలన్న ప్రతిపాదనను గురించి ఆంధ్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని శ్రీ పి. రంగారెడ్డి (ఎం. ఎల్. ఏ.) గారు ఒక మెమొరాండం సమర్పించిన సందర్భంలో విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ జి. లచ్చన్న గారు తెలియజేశారు.

మార్కాపురం, కంభం తాలూకాలకు విద్యుచ్ఛక్తి సప్లయి చేయాలని, 1949 నుంచి మార్కాపురం పలకలు, పెన్సిళ్ళు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా వున్నదని, కుటీర పరిశ్రమలలో ఒకటిగా ఆ పరిశ్రమ నిర్వహింపబడుతున్నదని, చౌకగా విద్యుచ్ఛక్తి సప్లయి అయితే నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చెయ్యబడగలవని మెమొరాండంలో పేర్కొనబడింది.

చంపావతి నదిపై వంతెన నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 5—విశాఖపట్నం జిల్లాలో గజపతి నగరంవద్ద చంపావతి నదిపై వంతెన నిర్మించాలని కోరుతూ శ్రీ జి. సూర్యనారాయణ (ఎం. ఎల్. ఏ.) గారు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారికి ఒక మెమొరాండం సమర్పించారు.

విజయనగరం నుంచి బొబ్బిలి, సాలూరు, జయపూర్ ప్రాంతాలకు ఒక రోడ్డు కలదని, ఇది ముఖ్యమైన రోడ్లలో ఒకటనీ, గజపతి నగరంవద్ద ఈ రోడ్డు చంపావతీ నదిలో గుండా వెడుతున్నదని, వర్షాకాలంలో ఆనదికి వరదలు రావడం మూలంగా రోడ్డుపై రాకపోకలకు ఆటంకం ఏర్పడుతున్నదని, అందువల్ల ప్రజలు పెక్కు ఇబ్బందులు అనుభవించవలసి వస్తున్నదని, కావున, చంపావతీ నదిపై గజపతినగరంవద్ద వంతెన నిర్మాణం అత్యవసరమని శ్రీ సూర్యనారాయణగారు తన మెమొరాండంలో పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి పరిశ్రమ

ఇచ్ఛాపురం ప్రాంతంలో కేంద్రం స్థాపనకు నిర్ణయం

కర్నూలు, అక్టోబరు 6—రాష్ట్రంలోని మూడు సామాజిక వికాస కేంద్రాలలో (కమ్యూనిటీ డెవలెప్‌మెంట్ బ్లాక్) ఒక కొబ్బరి పరిశ్రమ ప్రదర్శన కేంద్రాన్ని, దొక్కనార బాదు పరిశ్రమలో శిక్షణ కేంద్రాన్ని, తాటినార పరిశ్రమ ప్రచారం దళాన్ని, నాణ్యమైన కుండల పరిశ్రమ-శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడాన్ని ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

శ్రీకాకుళంజిల్లాలోని ఇచ్ఛాపురం కమ్యూనిటీ డెవలెప్‌మెంట్ బ్లాక్‌లో కొబ్బరి పరిశ్రమ పరిశోధన కేంద్రం, దొక్కనార బాదు పరిశ్రమ శిక్షణ కేంద్రం ప్రారంభించబడుతాయి.

ఇచ్ఛాపురం కమ్యూనిటీ డెవలెప్‌మెంట్ బ్లాక్‌లోని ఉద్దనం ప్రాంతంలో సుమారు 75 లక్షలవరకు కొబ్బరి కాయ కాస్తుందట. అయితే ఆ ప్రాంతంవారు ఇప్పటివరకు కొబ్బరి పరిశ్రమ అంటే ఏమిటో ఎరుగరు. సకాలంలో సరుకు ఎగుమతికి వ్యాగన్లు లభించక పోవడంవల్ల చాల కాయ మధ్యలోనే కుళ్ళిపోవడం సంభవిస్తున్నదట. కొబ్బరి పరిశ్రమను నెలకొల్పితే ఆ నష్టం లేకుండా పోగలదని భావింపబడింది. కవిటిలో కొబ్బరి పరిశ్రమ పరిశోధన కేంద్రం ప్రారంభించబడుతుంది. ఈ కేంద్రం ఆరు మాసాలపాటు నిర్వహింపబడుతుంది. అందులో ఒక టెక్నీషియన్ ఒక ప్రెషింగ్ మేస్త్రీ వుంటారు.

ఇచ్ఛాపురం కమ్యూనిటీ డెవలెప్‌మెంట్ బ్లాక్‌లోని కుసుమపురంలో దొక్కనార బాదు పరిశ్రమ శిక్షణ కేంద్రం ప్రారంభించబడుతుంది. దొక్కనార బాదు పేనడంలోను, మోకులు తయారుచేయడంలోను ఒక్కొక్కతడవ 12 మందికి ఆరుమాసాలపాటు శిక్షణ యివ్వబడుతుంది.

నూజివీడు ప్రాంతంలో తాటినార పరిశ్రమ

కృష్ణాజిల్లాలో నూజివీడు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని మునునూరులో తాటినార పరిశ్రమ ప్రచారదళం ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాంతంలో తాటిచెట్లు చాల ఎక్కువగా పెరుగుతాయి. తాటినార పరిశ్రమ ప్రారంభించబడితే పెక్కుమందికి జీవనోపాధి లభించగలదు.

నెల్లూరుజిల్లాలో వెంకటాచలం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని చీర్లపల్లెలో నాణ్యమైన కుమ్మరసామానుల పరిశ్రమ—శిక్షణ కేంద్రం ప్రారంభించబడుతుంది. ఈ కేంద్రం ఒకటిన్నర సంవత్సరాలపాటు నిర్వహింపబడుతుంది. గూడూరులోని గవర్నమెంటు పింగాణీ కేంద్రంనుంచి ఆ ప్రాంతంలోని కుమ్మరులకు అవసరమైన మెరుగు సామానులు, రంగులు, ప్లాస్టర్ అచ్చులు సప్లయి చేయబడుతాయి. నాణ్యమైన కుమ్మర సామానుల ఉత్పత్తికి ప్రోత్సాహమిచ్చే నిమిత్తం ఈ పథకం ఉద్దేశింపబడింది.

పదిమంది డైరెక్టర్లతో రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక సహాయ సంస్థ నిర్మాణం

—నవంబరునాటికి సంభవమట

కర్నూలు, అక్టోబరు 7—రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక సహాయ సంస్థ (సేట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్) స్వరూప స్వభావాదుల నిర్ణయానికి ఆంధ్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ తన కార్యక్రమాన్ని పూర్తిచేసినట్లు తెలియవచ్చింది.

ఈ సందర్భంలో స్పెషల్ ఆఫీసర్ చిత్తు నియమావళిని, ప్రాస్పెక్టస్‌ను రూపొందించారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక సహాయ సంస్థ వచ్చే నెలారంభంనాటికి ఏర్పాటు చెయ్యబడగలదని భావింపబడుతున్నది.

త్వరలో రాష్ట్రప్రభుత్వం ఈ కార్పొరేషన్‌కు 10 మంది డైరెక్టర్లతో ఒక బోర్డును ఏర్పాటుచేయనున్నది. ఆ పదిమంది డైరెక్టర్లలో ఇండియా రిజర్వు బ్యాంకి ప్రతినిధి ఒకరు, కేంద్ర పారిశ్రామిక, ఆర్థిక సహాయ సంస్థ ప్రతినిధి మరొకరు వుండగలరు. మిగతా డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. డైరెక్టర్ల బోర్డులో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించబడగలదు.

ఈ కార్పొరేషన్ నిర్మాణా నంతరం వెంటనే డైరెక్టర్లు సమావేశమై చిత్తు నియమావళిని, ప్రాస్పెక్టస్‌ను ఆమోదిస్తారు.

ఈ కార్పొరేషన్ నిర్మాణానికి కాపిటల్ ఇష్యూస్ కంట్రోలర్ లాంచనప్రాయ ఆమోదాన్ని పొందడానికి ఆంధ్రప్రభుత్వం తగు చర్యలను తీసుకొంటున్నది.

ఆంధ్రరాష్ట్రం దక్షిణ సరిహద్దు

ముఖ్యమంత్రికి శ్రీ వేణుగోపాల్ రెడ్డిగారి మెమొరాండం

కర్నూలు, అక్టోబర్ 7—రాష్ట్ర సరిహద్దులు సహజమైన కొండలు, నదులు, చెరువులు మున్నగువాటిదృష్ట్యా నిర్ణయించాలని ఆంధ్ర రాష్ట్రం దక్షిణ సరిహద్దు సంఘం అధ్యక్షుడు శ్రీ ఇ. వేణుగోపాలరెడ్డిగారు నేడు ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి అందజేసిన మెమొరాండంలో తెలిపారు.

మెమొరాండంలో యింకా క్రిందివిధంగా పేర్కొనబడింది:

"ఆంధ్ర ప్రభుత్వం మద్రాసుప్రభుత్వంతో సంప్రతించే ముందు ఆంధ్ర ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి.

"చెంగల్పట్టుజిల్లాలో కొరెలియార్ (కుశస్థలి), ఆరణియార్-ఈ రెండునదులు తిరువళ్లూరు, పొన్నేరి తాలూకాలమధ్య ప్రవహిస్తున్నాయి. ఈ నదులను ఆంధ్రరాష్ట్రం దక్షిణ సరిహద్దు రేఖగా పరిగణించడం ఉచితం.

"చెంగల్పట్టుజిల్లాలో ఈ రెండు నదులకు ఉత్తరంగా వున్న ప్రాంతాలలో అత్యధికంగా తెలుగువారు వున్నారు. కనుక అత్యధిక సంఖ్యాకులుగా ఏ భాషవారుంటే ఆ రాష్ట్రంలో చేర్చాలనే మామూలు సూత్రంపై తెలుగు రాష్ట్రంలో చేర్చవచ్చు. ఈ నదులకు దక్షిణం వైపున పెక్కు తెలుగు గ్రామాలున్నప్పటికీ వాటిని తెలుగు ప్రాంతంలో చేర్చడం కాదు.

"1931 నాటి జనాభా లెక్కల గ్రంథంకావని గనుక, నిష్పక్షపాతంనని గనుక వాటినే సరిహద్దు ప్రాంతానికి ప్రాతిపదికగా తీసుకోవాలి.

చైనా రిపబ్లిక్ దినోత్సవం

విజయవాడలో

విజయవాడ, అక్టోబర్ 4—ఇక్కడ చైనా మిత్రమండలి ఆధ్వర్యాన చైనా రిపబ్లిక్ దినోత్సవం యస్. ఆర్. ఆర్. సి. వి. ఆర్. కాలేజీ ప్రిన్సిపాల్ సూర్యనారాయణగారి అధ్యక్షతను జరిగింది.

ఈ సందర్భంలో ఏర్పాటు ప్రదర్శనానికి—విజయవాడ చెయి పోతిన గణపతిరావు పాతుడుగారు త్సవం చేశారు. చైనా ప్రజల జీవనవృత్తులు, సంస్కృతిని సవివరంగా జేసే నిమిత్తం ఈ ప్రదర్శనం చెయ్యబడినది. ఇండియా ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ యిటీవల వెళ్లిన సందర్భంలో తీయబడిన చి కూడా ప్రదర్శింపబడినవి.

ఇండో-చైనా సంబంధాలను డాక్టర్ టి. వి. యస్. చలపతి ప్రసంగించారు.

"వివాహం" అనే చైనావారి ప్రదర్శింపబడింది.

సంస్కృత విశ్వపరిషన్మండలి స్థా

విజయవాడ, అక్టోబర్ 4—ఇక్క గిన సంస్కృత విద్వాంసుల, స భాషా పోషకుల సభలో "సంస్కృత షన్మండలి" స్థాపించబడింది.

సంస్కృత భాషా పరిశోధన "సియుక్త భారతి"లో సభ జరు సభకు హాజరైన సంస్కృత కాలే పాల్ శ్రీ డి. వీరేశ్వర శాస్త్రిగారు వహించారు.

సభలో శ్రీ టి. వి. వెంకటేశ్వ తర్ (ప్రిన్సిపాల్, భారతీయ విద్య బొంబాయి), శ్రీ కోటూరి నాయుడేవ (ఆంధ్రరాష్ట్ర సంస్కృత విశ్వ సభలో ఉపన్యసించారు.

మధ్య శ్రీ కాశీ కృష్ణాచార్యు సభను ప్రారంభించారు.

దిగువ పేర్కొన్న సభ్యులతో క ఎన్నుకోబడింది:

శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారు షులు శ్రీ దల్లా సత్యనారాయణ అధ్యక్షులు. శ్రీ ముత్తులు జె. వి. శాస్త్రి, హెచ్. గోపాలకృష్ణ శర్మగ దస్యులు ఏడుగురు సభ్యులు.

శ్రీ దల్లా సత్యనారాయణ శా వందన సమర్పణతో సభ ముగిసి

ఈ సంవత్సరం సానికాలిస్ట్ క్రమాలకింద మద్రాసుప్రభుత్వం పె కింద అదనంగా 50 లక్షల రూ దానికి కేంద్రం గ్రాంటు యివ్వవచ్చు.

కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాధవ నాయర్

విజయవాడలో స్వాగతం

విజయవాడ అక్టోబర్ 8—న్యూఢిల్లీలో అక్టోబరు 14-15 తేదీలలో జరుగనున్న సమావేశంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ వారు రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘంవారు సమర్పించిన నివేదికను చర్చిస్తారని కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాధవ నాయర్ నేడిక్కడ పత్రికా విలేకరులతో చెప్పారు.

కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాధవ నాయర్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెడుతూ నేటి ఉదయం ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ కాను బ్రహ్మానందరెడ్డి, పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం, శ్రీ పేట బాపయ్య (ఎం. యల్. ఏ.), మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి. గణపతిరావు పాతుడు, పట్టణ కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ యం. వెంకట్రామయ్య, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీ వదలవాడ పిచ్చయ్య గారు, ఇతర కాంగ్రెసువాదులు ఆయనను కలుసుకొని పూలదండలు వేసి గౌరవించారు.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు ఎలాంటి వైనప్పటికీ ప్రజలు వాటిని శాంతంగా పరిశీలించి సమ్మతించాలని కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాధవనాయర్ కోరారు.

ఆచార్య రంగా (ఎం. పి.), శ్రీమతి భారతీదేవి రంగాగార్లు ఢిల్లీ నుంచి నేటి ఉదయం ఇక్కడికి వచ్చారు. శ్రీ ఏ రాజమన్నార్, ఆంధ్ర కిసాన్ సమ్మేళన్ అధ్యక్షుడు శ్రీ గొర్రెపాటి వెంకటసుబ్బయ్యగార్లు, ఇంకా పెక్కుమంది ఇతరులు స్టేషన్‌లో ఆయనకు స్వాగతమిచ్చారు. ఆచార్య రంగాగారు విడుప్రోలు వెళ్లారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారు

మద్రాసు, అక్టోబర్ 8—నిన్న కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చిన ఆంధ్ర మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు రేపు వాల్తేరులో జరుగనున్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి నేటి ఉదయం ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లారు.

ఉద్యోగ

ఎస్టేట్ మేనేజర్ ఆఫీసు

వెంకటగిరినుంచి నెల్లూరుకు మార్చరాదని అభ్యర్థన

కర్నూలు, అక్టోబర్ 5— వెంకటగిరి నుంచి ఎస్టేట్ మేనేజర్ ఆఫీసును నెల్లూరుకు మార్చరాదని కోరుతూ వెంకటగిరి నియోజక వర్గ శాసనసభ్యులు శ్రీ పి. వెంకటస్వామి రెడ్డి, శ్రీ కె. షణ్ముగంగార్లు రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారిని కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు.

ఎస్టేట్ మేనేజర్ ఆఫీసును ఇప్పుడు వెంకటగిరినుంచి నెల్లూరుకు మారిస్తే ప్రజలు ఇబ్బందుల పాలౌతారని, ఉద్యోగుల బిడ్డల చదువు దెబ్బ తినగలదని, సిబ్బందికి ఇంటి అద్దె అలవెన్సులు చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాగలదని మెమొరాండంలో సూచించబడింది.

ఎస్టేట్ మేనేజర్ ఆఫీసును నెల్లూరుకు మార్చడాన్ని నిలిపివేస్తూ ఉత్తరువులు జారీచేయడానికి మంత్రి సమ్మతించారని శ్రీ వెంకటస్వామిరెడ్డిగారు చెప్పారు.

వెంకటగిరికి విద్యుచ్ఛక్తి సరఫరా

వెంకటగిరి పంచాయతీ ప్రాంతంలో విద్యుచ్ఛక్తి సరఫరాను పథకంలో చేర్చకుండా మినహాయించబడిన కొన్ని వార్డులనుకూడా స్కీములో చేర్చాలని కోరుతూ శ్రీ పి. వెంకటస్వామిరెడ్డి, శ్రీ కె. షణ్ముగంగార్లు విద్యుచ్ఛక్తిశాఖామంత్రి శ్రీ జి. లచ్చన్నగారికి ఒక మెమొరాండం సమర్పించారు.

నాలుగు వార్డులలో మాత్రమే పథకం అమలుపరచ బడుతున్నదని, ఇతర వార్డులు మినహాయించబడినవని వారు తెలియజేశారు.

తిరుపతి యూనివర్సిటీ

కర్నూలు, అక్టోబరు 5— ఆంధ్ర అసెంబ్లీ ఆమోదించిన శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ చట్టం సవరణ బిల్లు నేడు ఆంధ్ర గవర్నరు ఆమోదాన్ని కూడా పొందింది.

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 7—

అవ ... నస్సుతో సహా రు. అ. పై.

"లక్ష్మి"
భీమా రంగంలో విశ్వసనీయమైన పేరు
అనేక సంవత్సరాలుగా అకుంఠిత సేవాదీక్షద్వారా "లక్ష్మి" నేడు భారతీయ భీమా వ్యాపార రంగంలో గౌరవ స్థానమును పొందివున్నది. జీవిత విమాలో ఈ త్రిమైన ప్రయోజనాలన్నీ యీ కంపెనీ యివ్వగలదు. ఫలవాకు మీ సమీపమున ఉన్న లక్ష్మి యిన్స్యూరెన్సు ఆఫీసులో అడగండి.
లక్ష్మి యిన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్
హెడ్ ఆఫీసు - న్యూ ఢిల్లీ - 1.
ఇండియా అంతటను, బి. ఇ. ఆఫ్రికాలోను బ్రాంచీలు కలవు: మద్రాసు ఆఫీసు: ఆర్మీనియన్ వీధి, జి. టి. మదరాసు. బెంగుళూరు ఆఫీసు: 52, గాంధీనగర్, బెంగుళూరు. కాకినాడ ఆఫీసు: టెంపుల్ స్ట్రీట్, కాకినాడ.

బెజవాడలో బాలల చలనచిత్రోత్సవం

ప్రధాని జాతీయ నిధికి వెయ్యినూటపదహార్లు బహూకరణ

విజయవాడ, అక్టోబర్ 6—స్థానిక బాలబాలికల చలనచిత్రోత్సవ నిర్వహణ సంఘ యాజమాన్యాన శ్రీ విజయ టాకీస్‌లో ఒక వారం రోజులు ఏర్పాటు చేయబడిన సినిమా ప్రదర్శనాలద్వారా వసూలైన వెయ్యినూటపదహారు రూపాయలను ప్రధాని సహాయనిధికి విరాళంగా ఇవ్వడానికి ఆ మొత్తం మేరకు ఒక చెక్కు సబ్ కలెక్టర్ శ్రీ బి. సి. గంగోపాధ్యాయగారికి బహూకరించబడింది.

ఈ వారంలో ప్రదర్శించబడిన సినిమాలపై వినోద పన్నును ఆంధ్ర ప్రభుత్వం మినహాయించింది. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా ఫిల్ములను సప్లయి చేశారు. శ్రీ విజయటాకీస్ యజమాని ఈ వారంలో సినిమాలను ఉచితంగా ప్రదర్శించారు. ఈ వారంరోజులలోను శోభనాచలవారి "కీలుగుర్రం," భరణీవారి "రత్నమాల" విజయావారి "పెళ్ళిచేసి చూడు," ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీవారి "లవకుశ," విజయావారి "పాతాళభైరవి," వాహినీవారి "గుణసుందరి" ఆర్. పద్మనాభన్‌వారి "రక్తరేఖ" ప్రదర్శించబడినవి.

కమిటీ కన్వీనర్ శ్రీ కాట్రగడ్డ నరసయ్య గారు చెక్కును బహూకరించారు. విజయవాడ మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి. గణపతిరావు పాతుడుగారు అధ్యక్షత వహించారు. నిధి సేకరణకు జరిగిన కృషి గురించి శ్రీ యం. పట్టాభిరామారావుగారు తెలిపారు. శ్రీ నరసయ్యగారు వందన సమర్పణ చేశారు.

హిందీ పరీక్షా ఫలితాలు

కర్నూలు, అక్టోబర్ 4—గడచిన ఆగస్టు నెలలో హైదరాబాద్ హిందీ ప్రచార సంఘం సభ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన హిందీ ప్రథమ, ప్రవేశ పరీక్షలలో క్రింద పేర్కొన్నవారు ఉత్తీర్ణులైనట్లు పరీక్షా కార్యదర్శి ప్రకటించారు.

సర్వప్రథములు మహమ్మద్ గులాం హుస్సేన్ సిద్దికి (హుమాయూన్‌నగర్). ద్వితీయులు విఠల్‌రావ్ పాండురంగవియాని (ముధూర్). తృతీయులు గోవింద ప్రసాద్ (నాందేడ్).

ప్రవేశ పరీక్షలో సర్వప్రథములు పి. కె. చంద్రశేఖర్ (కర్నూలు), ద్వితీయులు కె. ముకుంద రెడ్డి (జిల్లా జైలు, వరంగల్), తృతీయులు ఎ. రాధాకృష్ణమూర్తి (ఏలూరు).

ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మహాసభ

అక్టోబర్ 9 వ తేదీని

విజయవాడ, అక్టోబర్ 4—జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆంధ్రశాఖ వార్షికోత్సవం విజయవాడలో అక్టోబర్ 9 వ తేదీని జరుగుతుంది.

ఇండియా కార్మికశాఖ డిప్యూటీ మంత్రి మిస్టర్ అబిద్ అలీ జాఫర్‌భాయ్ సభకు ప్రారంభోత్సవం చేస్తారు. ఆలిండియా డాక్ వర్కర్ల ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ దారా సింగ్ సభకు అధ్యక్షత వహిస్తారు.

శ్రీ రాంపిళ్ళ నర్సయ్య అప్పలస్వామిగారి అధ్యక్షతన ఏర్పడిన ఆహ్వానసంఘం చురుకుగా ఉత్సవ సన్నాహాలు చేస్తున్నది.

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆంధ్రశాఖ అడ్ హాక్ కమిటీ కార్యాలయం ఈ నెల 1 వ తేదీని విజయవాడకు మార్చబడింది. ఉత్తర ప్రత్యుత్తరాలు "ఐ. యన్. టి. యు. సి. ఆంధ్ర కేర్ ఆఫ్ విజయవాడ సిటీ కన్వేయన్స్ లేబర్ యూనియన్, బావాజీ మదంతోట, విజయవాడ-1." అని వ్రాయవచ్చు.

మహాసభ కార్యక్రమం ఇది:

ఉదయం 7-30: శ్రీ కాకాని వెంకటరత్నం (యం. యల్. ఏ.) గారిచే పతాకోత్సవం 8 గంటలకు: విషయ నిర్ణయసభ. 12-15- ప్రతినిధుల సభ.

ప్రారంభోత్సవం, అధ్యక్షోపన్యాసం. 4 గంటలకు ఊరేగింపు 6 గంటలకు బహిరంగ సభ గాంధీజీ మునిసిపల్ హైస్కూలులో ప్రదర్శనాలు 9-30 గంటలకు ప్రతినిధులసభ.

విజయవాడలో "సేఫ్టీఫస్ట్" వారోత్సవం

విజయవాడ, అక్టోబర్ 8—ఇక్కడ నగర పోలీసువారు 1 వ తేదీని "సేఫ్ ఫస్ట్" వారోత్సవం జరిపారు. ఈ సందర్భంలో పోలీసులు పెద్ద ఊరేగింపు జరిపారు. రోడ్డ మీద రాకపోకలకు సంబంధించిన నినాదాలు తెలుగులో వ్రాసిన అట్టలను కానిస్టేబుల్స్ ధరించారు.

డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు మిస్టర్ లాటిఫ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ప్రసాద్‌గుప్త, సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు.

రెండవ రోజున ఆంధ్ర వాయుయ కళాశాల విద్యార్థులు ఊరేగింపు జరిపారు.

మూడవరోజు సైకిలిరిక్షాల ఊరేగింపు జరిగింది. ఊరేగింపువెంట మొబైల్‌వాన్ నడిచింది. మైక్రోఫోన్‌ద్వారా ప్రజలకు ట్రాఫిక్ రూల్సు తెలియజెయ్యబడినవి.

నాయుడు రిజర్వు పోలీసుల బ్యాండు వాద్యం జరిగింది.

శ్రీ లింగం నారాయణరావుగారి స్వస్థతకు ప్రార్థన

పాలకొండ, అక్టోబర్ 5—పాలకొండ తాలూకా కాంగ్రెస్ వర్కర్ల సమావేశం శ్రీ గరిమెళ్ళ కామేశ్వరరావుగారి అధ్యక్షతన 4 వ తేదీని దేవాలయంలో జరిగింది.

30 సంవత్సరాలుగా కాంగ్రెస్ సేవ చేసున్న ప్రముఖులు శ్రీ లింగం నారాయణ రావుగారికి త్వరలో స్వస్థత చేకూర్చవలసిందిగా భగవంతుని ప్రార్థించారు.

శ్రీ నారాయణరావుగారు సెప్టెంబర్ 12 వ తేదీని ఆసుపత్రిలో చేర్చబడారు. డైబెటిక్ అల్సర్ ఆపరేషన్ 15 వ తేదీని జరిగింది.

డాక్టర్ ప్రభాకరరావుగారికి కృతజ్ఞత తెలిపారు.

"కమలనాథు" పత్రికా సంపాదకుడు అయిదు మాసాలు జపాన్‌లో పర్యటించి తిరిగివచ్చారు.



అరవింద్ మిల్సు లిమిటెడ్,
అహమ్మదాబాద్ - 2

ఫెయిర్ ద్వారచండీ-అహమ్మదాబాదు మిల్ ఓనర్సు అసోసి * మా స్టాలునందు మా వివిధ ఉత్పత్తులను చూచుటానికి రావ్వ అవకాశము."

విపణివీధి

నవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 7—

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
నవరం చిల్లరధర	81	14	0
పొల్లా బంగారం	95	8	0
మూపా బంగారం	92	12	0
వెండి వంద తులాలు	171	0	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(581 పౌనులు)	103	107-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎవి. ఎస్. ఎ. రెడీ		204-0-0
ఆముదం 500 తియ్యత్తూరు		165-0-0
సేలమ్ రోటరి, స్పేస్ బ్రాండ్ (87½ పౌనుల దర్యాతో సహా)		14-8-9
కొబ్బరినూనె కొంటే 87½ బాండి		
రాజా బ్రాండ్		35 8-9
ఎం. ఎస్. బ్రాండ్		36-12-9
పంచదార		
బ్రిటిష్‌రిఫైన్డ్ (2కట్స్)		85-8-9
నైజామ్ (228 పౌనులు)	86-2-9	88-8-9
సామర్లకోట (2 కట్స్)		85-8-9

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 7—వేరుసెనగకుప్పు రెడీ 107-0-0; మూనెరు. 9-4-3; పింది 154-0-0; కాయ పీనట్సు రు. 3-11-6 కోరమండల్ రు. 3-10-3.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 7—

వెండి 100 తులాలు	168 0-0
పొల్లా బంగారం	94-8-0
నవరు	61-0-0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 6—

నేటి ఓపెనింగ్	— 31 99
నేటి క్లోజింగ్	— 31 96

1955 అక్టోబర్ 8, శనివారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ షష్ఠి
సప్తమి పగలు 11-9 గంటలవరకు
ఆర్ద్ర రాత్రి 7-57 గంటలవరకు
... ఉ॥ 6-54 గంటలవరకు

క్రీడాలోకం

ఉస్మానియాకు తిరిగి అసుతోష్ ట్రోఫీ

అఖిల భారత అంతర్విశ్వ విద్యాలయ ఫుట్ బాల్ అంతిమ పోటీలో విజయం

హైదరాబాద్, అక్టోబర్ 6—నేడిక్కడ వలె మైదానంలో జరిగిన అఖిల భారత అంతర్విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ అంతిమ పోటీలో ఉస్మానియా టీము (దక్షిణమండలం విజేతలు) కలకత్తాను (ఉత్తర మండలం విజేతలు) ఒకే ఒక గోలుతో ఓడించి సర్ అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ షీల్డును నిలబెట్టుకొన్నది. విదుడీ ఛాంపియన్‌షిప్‌ను ఉస్మానియాగెలుచుకొన్న విషయం పాఠకులకు విదితమే.

నేటి పోటీలో మొదటి భాగంలో బెంగాలీలే హైదరాబాద్ వారిపై అనుక్షణం ఒత్తిడి తెచ్చి విజయం తమదేననేటంతటి భావం కలిగించారు. వారి హెడింగ్, ప్యాసింగ్, బాల్ కంట్రోలు, కలసికట్టుగా ఆడడం విశేషంగా ప్రశంసించబడింది. ఉస్మానియా అదృష్టం కొద్దీ మొదటిభాగంలో ఆది గోలు తినలేదు.

రెండవ భాగంలో ఉస్మానియావారు ధైర్యం తెచ్చుకొని విజయం మనకే కావాలనే దీక్షతో అనుక్షణం శ్రమించారు. ముఖ్యంగా రక్షణ శ్రేణిలోని వారు చూపిన నేర్పు అద్వితీయం.

రెండవభాగంలో చాలావరకు హైదరాబాద్ వారిదే పైచేయిగా వుంది 20 వ నిమిషంలో రైట్ ఎక్స్‌ట్రీమ్ అజం అస్కారీ గోలు కొట్టాడు.

తర్వాత ఆటకాలం ముగిసేవరకు హైదరాబాద్ డిఫెండర్లు కలకత్తా ఫార్వర్డ్‌ల మహాదాటిని తిరిగి అంతశక్తితోను ఎదిరించి గోలు కాకుండా కాపాడుకోగలిగారు. ఆవిధంగా ఉస్మానియా ఈయేడు కూడా అఖిలభారత అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను సాధించింది.

పోటీ అనంతరం డాక్టర్ చెన్నారెడ్డిగారు ఉస్మానియా కెప్టెన్ జహీర్‌కు షీల్డు బహూకరించారు.

నేటి పోటీలో పాల్గొన్న ఆటగాళ్ళ వివరమిది:

ఉస్మానియా: జహూర్; మక్బూద్, మాధవరెడ్డి; నవీద్,-సలీం, షరావత్; అజం అస్కారీ, రహ్మత్,- నాయిమ్, మొయినుద్దీన్, అజం మొయినుద్దీన్.

కలకత్తా: పి చౌధురి; ఎమ్. దాదాదర్, కె పూరీ; శంకిరన్, ఆర్. బెనర్జీ, ఎస్. దత్తు; ఆర్. కుందు, ఎస్ బెనర్జీ, ఎన్. సర్కార్, శోమ్, అరుల్ నాథన్.

శ్రీ మాధవరెడ్డికి కెప్టెన్‌గిరి

రోవర్స్ కప్పు పోటీలలో పాల్గొనే హైదరాబాద్ టీముకు

హైదరాబాద్, అక్టోబర్ 6— నేడిక్కడ అసుతోష్ ట్రోఫీ గెలుచుకొన్న ఉస్మానియా ఫుట్‌బాల్ టీములోని లెఫ్ట్ బ్యాక్ శ్రీ మాధవరెడ్డిగారు, బొంబాయి రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ టోర్నమెంటులో పాల్గొనమన్న హైదరాబాద్ టీముకు కెప్టెనుగా ఎన్నుకోబడినారు.

అక్టోబర్ 11 వ తేదీన హైదరాబాద్‌కు, కొరెప్ నోర్స్ క్లబ్ టీముకు బొ... ఇలో

సమస్యల పరిష్కారానికి నిరశనదీక్షలు, బెదరింపులు

—పండిట్ నెహ్రూ తీవ్ర నిరసన

బెంగళూరు, అక్టోబర్ 6—

రాష్ట్ర పునర్నిర్మాణంవంటి సమస్యల పరిష్కారానికి నిరశన వ్రతాలకు ఉద్యమిస్తామని బెదరించే మనస్తత్వాన్ని పండిట్ నెహ్రూ తీవ్రంగా నిరసించారు.

రాష్ట్ర పునర్నిర్మాణం విషయమై ఉద్రేకపడి ప్రయోజనం లేదని, మనం ప్రజాస్వామ్య విధానాన్ని ఎన్నుకున్నాము గనుక రాష్ట్ర పునర్నిర్మాణ సమస్యను ప్రశాంత చిత్తంతో నిష్పాక్షికంగా పరిశీలించవలసి వుందని అన్నారు.

పండిట్ నెహ్రూ నేటి సాయంకాలం సెంట్రల్ కాలేజీ ఆటల మైదానంలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో పైన పేర్కొన్న విధంగా అన్నారు. పండిట్ నెహ్రూ ఇంకా ఇలా అన్నారు:

"నేను దక్షిణ భారతానికి వచ్చినప్పుడెల్లా ఏ భాషలో మాట్లాడాలనే సమస్య ఏర్పడుతూ వుంటుంది. నాకు మీ కన్నడభాష తెలీదు. తెలిసివుంటే తప్పక కన్నడంలోనే మాట్లాడేవాణ్ణి. నా భావాలు తెలుపడం నా అభిమతం కాని భాషాప్రచారం కాదు. కనుక మీకు అర్థమయ్యే భాషనే వాడుతాను. నేను హిందీలో కొంతవరకు, ఇంగ్లీషులో కొంతవరకు ధారాళంగా మాట్లాడగలను. కాని మామూలుగా నేను హిందీలోనే మాట్లాడుతాను, అయితే మీలో ఎందరికి హిందీ అర్థమౌతుందో, ఎందరికి ఇంగ్లీషు అర్థమౌతుందో తెలీదు. కనుక సందిగ్ధావస్థ ఏర్పడింది.

(కాని పండిట్ నెహ్రూ ఇంగ్లీషులోను, హిందీలోను ప్రసంగించారు)

"భాషల ప్రస్తావనతో ప్రసంగం ప్రారంభించాము, గనుక ఆ సమస్యను గురించి రెండు ముక్కలు చెబుతాను. దక్షిణ భారతంలో ఈ విషయమై కొంత ఆందోళన ఏర్పడింది, కొందరు ఉద్రేకపడుతున్నారు కూడా. కనుక మేము భాషా సమస్యను గురించి చేసే నిర్ణయం కొందరికి అసౌకర్యం కలిగిస్తుందనడం నిశ్చయం. మొదటి సంగతి భారత దేశం బహు భాషా దేశం. కొన్నిటికి సంస్కృతంతో సంబంధం లేకపోయినా, చాలావరకు అన్ని భాషలకు సంస్కృతంతో సంబంధం వుంది. దక్షిణాన భారతం సంస్కృత భాషా వ్యాప్తికి గొప్ప పీఠంగా వుండింది గనుక మన భాషలన్ని పరస్పరం బాగా సంబంధం కలవే అయినా అవి ప్రత్యేకంగా గొప్ప భాషలుగా అభివృద్ధి అయ్యాయి. కనుకనే మేము భారత రాజ్యాంగంలో భారతదేశంలోని గొప్ప భాషలన్నిటినీ జాతీయభాషలుగా పేర్కొన్నాము.

"హిందీ అఖిలభారత అధికార భాషగా పేర్కొనబడింది దీనికి కారణం పెక్కు సంవత్సరాలుగా అధికారరీత్యా వాడుకలో ...గీసు స్థానంలో భారతభాషను విని...

హిందీ: అఖిలభారత ఉద్యోగాలు

"ప్రస్తుతం ఇంగ్లీషు అఖిలభారత అధికారభాషగా వుంది కాని ఎంతోకాలం ఇలా వుండడానికి వీలు లేదు. ఇంతమాత్రాన ఇంగ్లీషును పూర్తిగా వదలివేసామని కాదు. ఇంగ్లీషును ...ఇతర భాషలను పెద్ద్దగా నేర్చుకోవాలి... ...దేశం స్వతంత్రమైంది గనుక ...అంతర్జాతీయ విషయాలలో మనం ...శక్తి చూపవలసివస్తుంది. కనుక ...లు నేర్చుకోవడం అత్యవసరం ...ఇంగ్లీషుతో ఎంతో పరిచయంవుంది ...ని వినియోగించు కొనకపోవడం ...ఇంగ్లీషు ప్రపంచంలోని గొప్ప ...లో ఒకటి. ఇంగ్లీషంటే ...విరోధంలేదు ఏమైనా ఒక విదేశీ ...భాషను జాతీయ భాషగా పరిగణించడం ...దు కదా; ఇజానికి స్వదేశ ప్రజ ...భాషలో మాట్లాడడం నా కెంతో ...వుంటుంది. విదేశ పర్యటనలో ...వారి సమావేశాలలో ఇంగ్లీషు ...ట్లాడినప్పుడు మనకు వేరే భాషలేదా ...రు ఆశ్చర్యంగా అడిగారు. కనుక ...భాష అవసరం ఏర్పడింది.

...అఖిల భారత ఉద్యోగాలలో ...తృభాష కాని వారిపై హిందీ ...వుండదని హామీయిస్తున్నాను ...ంధం అనుచితం, అన్యాయం అని ...ను. అఖిల భారత ఉద్యోగాలలో ...ర్థి హిందీలో ప్రావీణ్యం సంపా ...వరకు ఇంగ్లీషులోగాని హిందీలో ...జాతీయ భాషలోగాని పరీక్షించబడు ...వ్రి ప్రభుత్వోద్యోగాలు ఒక ...పరిమితమైనవి. కేంద్ర ...గాలు యావద్భారతానికి సంబం ...గనుక హిందీ తెలుసుకొనడం ...తుంది. ఉత్తరాదివారు, దక్షిణాది ...ఒకదానిని నేర్చుకొనేట్టు ఏర్పాట్లు ...ి.

...రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాంతీయ ...ప్రోత్సహించడానికి ప్రయత్నం ...ుచితం. నేను చెయిర్మన్‌గా వున్న ...సాహిత్య అకాడమీ దేశంలోని అన్నిభాషల ...కృషిచేస్తుంది. కేంద్ర పుస్తక సంస్థ నెలకొల్పడానికి ఆలోచనలు ...న్నాయి. ఈ సంస్థ భారత భాషల ...పరస్పరమైన దగ్గరకు ప్రచురిస్తుంది"

ఆలీ కమిషన్ నివేదిక

ఆలీ కమిషన్ నివేదికను గురించి ప్రస్తావించి, కమిషన్ కొన్ని రోజుల ...నివేదిక అందజేసిందని, త్వరలో ...డుతుందని, ఒక వారంలోగా ప్రజ ...లని చదివి పరిశీలించి ఆశించు ...అభిప్రాయాలు ప్రకటించవచ్చునని

...పాద్రులకు తొందర తొందరగా ...చే వుద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజలు అభిప్రాయమివ్వడానికి ...అవకాశ మివ్వబడుతుందని అంటూ ...గా అన్నారు:—

...పునర్నిర్మాణ సమస్యను ప్రశాం ...నిష్పాక్షికంగా ఆలోచించవలసి ...ది. దీనిపై ఉద్రేకాలు ...ంగాని, బెదరింపులుగాని ప్రయో ...దు. ఆత్మాహుతికమైన బెదరింపు ...క్ష. నిరశన దీక్షకు పూనడం అవి ...లాంటివాటివల్ల రాష్ట్రం భవిష్యత్తు ...ం కాదు. రాష్ట్ర పునర్నిర్మాణం ...నిర్ణయం ఏదో కొందరిఅభిప్రాయా ...పద్ధంగానే వుంటుంది. ఏ సమస్య ...గాని కన్నా రెండు పద్ధతులుంటాయి. ...ప్పందం; రెండవది ఆలోచించడం. ...ం, నిర్ణయించడమనే ప్రజాస్వామిక ...సం ఈ సమస్యనుగాని, మరే సమ ...పాయుధ బలంతో నిర్ణయించడం ...స్పష్టం. ఇక మిగిలింది ప్రజాస్వామిక విధానం. ఈ విధానాన్ని అనుసరించకపోతే ఇది దేశం విచ్ఛిన్నమై పోతుంది.

"భారత దేశంవంటి దేశంలో వివిధాభిప్రాయాలున్నాయి. ఆలోచనపై నిర్బంధమేమీ లేదు. నాకు నిరంకుశత్వమనేది గిటదు. భావ స్వాతంత్ర్య వాక్ స్వాతంత్ర్యాలను ప్రజాస్వామ్యం హామీ యివ్వాలని, భావ స్వాతంత్ర్య వాక్ స్వాతంత్ర్యాలుగల ప్రజలు సమష్టి చర్యకు పూనుకోవాలని, జరిగిన నిర్ణయాలను ఆమోదించాలని కోరుతున్నాను."

భారత ప్రధాని భారతచరిత్రను ప్రస్తావించి దేశసమైక్యం ప్రస్తుతం అత్యవసరమని అన్నారు. స్వాతంత్ర్యం సముపార్జించాము గనుక దేశ ప్రజలు కులమత విభేదాలు విడనాడి దేశానికి ప్రస్తుతం అత్యవసరమైన సమైక్యాన్ని సాధించాలని ఆయన అభ్యర్థించారు. చిన్న చిన్న విషయాలకు కొట్లాడి, శాఖాలికో దేకాలకు లోనుకావద్దని, దేశాన్ని భావనలోను, చర్యలోను, సంస్కృతిలోను మహాశక్తివంతమైనదానినిగారూపొందించాలని అభ్యర్థించారు.

షెడ్యూల్డు జాతుల సలహా సంఘం

18 మంది సభ్యులతో ఏర్పాటు

కర్నూలు, అక్టోబర్ 6—ఆంధ్ర షెడ్యూల్డు జాతుల సలహా సంఘం 18 మంది సభ్యులతో పునర్నిర్మించబడింది మొత్తం 15 మంది అనధికార సభ్యులు కలరు.

ఈ సంఘానికి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ఎక్స్-అఫీషియో చెయిర్మన్‌గా వుంటారు. సాంఘిక సంక్షేమ శాఖా డైరెక్టర్ శ్రీ టి. ప్రభాకరరావు (ఐ. ఏ. ఎస్), సహకార సంఘాల రిజిస్ట్రార్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగార్లు ఈ సంఘంలో అధికార సభ్యులు.

ఈ సంఘంలోని 15 మంది అనధికార సభ్యులలో శ్రీ జి. మల్లుదొర (ఎం. పి.), శ్రీ అద్దాకుల లక్ష్మీనాయుడు (ఎం. ఎల్. ఏ), శ్రీ బోయిన రాజయ్య (ఎం. ఎల్. ఏ), శ్రీ జి. రామునాయుడు, (ఎం. ఎల్. ఏ), శ్రీ ఎం. ఎం. రాజు (ఎం. ఎల్. ఏ), శ్రీ శ్యామల సీతారామయ్య (ఎం. ఎల్. ఏ) గార్లు కలరు, ఇతర అనధికార సభ్యుల పేర్లు ఇవి: శ్రీ ఎం. పి. నాయుడు, శ్రీ డి. కోదండరావు, శ్రీ కె. వీరన్నపడాల్, శ్రీ సి. హెచ్. డి మల్లికార్జునుడు, శ్రీ కర్రి ముత్యాలు, శ్రీ పి యార్లయ్య, శ్రీ పి. రామస్వామి, శ్రీ పునులూరి కోదండరామయ్య (ఎం. ఎల్. ఏ), శ్రీ పేరంటపల్లి స్వామి.

ఈ దిగువ పేర్కొన్నవారిని ప్రత్యేక ఆహ్వానితులుగా సలహాసంఘ సమావేశాలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా, దేవాదాయశాఖ కార్యదర్శి, వుమన్ వెల్‌ఫేర్ ఆఫీసర్, షెడ్యూలుజాతుల, కులాల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణశాఖ రీజినల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ టి నాగేశ్వరరావు, శ్రీ బి. ఎస్ మూర్తి (ఎం. పి.) గార్లు.

ఆలస్యం లేకుండా పరిశ్రమల అభివృద్ధి

బెంగుళూరులో యంత్రోపకరణాల ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ నెహ్రూ హెచ్చరిక

బెంగుళూరు, అక్టోబర్ 6—

మన పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలలో పెట్టుకొన్న గడువులోపల పని కావడం అనేది ప్రధానాంశంగా వుండాలని నేడు ఇక్కడ జలహళ్ళిలోని హిందూస్తాన్ మెషీను పనిముట్ల ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేస్తూ ప్రధాని నెహ్రూ ఉద్బోధించారు.

కాలానికి గల విలువను గుర్తించాలని, దేశంలో తదితర యంత్రాగారాల పనితో ప్రతి ఫ్యాక్టరీ పనిని సమన్వయింప జెయ్యాలని, ఇది చాల ముఖ్య విషయమని ప్రధాని అన్నారు. అక్కడొక పరిశ్రమ, ఇక్కడొక పరిశ్రమ పెట్టడంవల్ల లాభం లేదన్నారు. వాటన్నిటి పనిని సమన్వయింప జెయ్యాలన్నారు.

కాలం చాల విలువైనటిదని, భారత పారిశ్రామికాభివృద్ధికి కాలమే ప్రాణతుల్యమని, ఆలస్యం అనేది సహజంగా చెడ్డదేగాక, చాలవ్యయ భారంతో కూడుకొన్నటిదని, కాగా ప్రతి పనిని గడువులో పూర్తి చెయ్యడం ప్రధానమని ఆయన హెచ్చరించారు. ఆలస్యం జరిగే కొలదీ ఎక్కడో ఏదో లోపం జరిగి, మొత్తం అంతా పాడయ్యే ప్రమాదం హెచ్చుతూ వుంటుందన్నారు.

అది ప్రైవేటు పరిశ్రమ అయినా, ప్రభుత్వ పరిశ్రమ అయినా, ఒక పెద్దజాతీయ పరిశ్రమను మనం ప్రారంభిస్తే, మనమంతా దానిలో వాటాదారులుగా భావించుకుని పని చెయ్యాలని, ఈ బాధ్యత ప్రభుత్వ పరిశ్రమలలో మరీ ఎక్కువగా స్వీకరించాలని ఆయన చెప్పారు.

యజమానులకు, కార్మికులకు మధ్య ఇప్పటికంటె ఎక్కువగా అన్యోన్యత, సహకారం ఏర్పడాలని, ట్రేడ్ అసోసియేషన్ల ద్వారా ఇది జరగాలని ప్రధాని అన్నారు. యజమానులకు కార్మికులకు తగాదాలు ఏర్పడితే, దానివల్ల బాధపడే వారు ప్రజలని, మొత్తం జాతే దానివల్ల నష్టపడుతుందని ఆయన అన్నారు. పరిశ్రమల యాజమాన్యంతో క్రమంగా కార్మికులకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు.

ప్రధానికి యూనియన్ ఉత్పత్తి శాఖా మంత్రి శ్రీ కె సి. రెడ్డి స్వాగతమిస్తూ, మెషీన్ పనిముట్ల తయారీ విషయంలో ప్రైవేటు పరిశ్రమలతో సంప్రదించడం, సమన్వయించడం అనే తమ విధానం పూర్తిగా అమలుపరచబడగలదని హామీ యిచ్చారు. బహుశా పారిశ్రామిక కార్యక్రమాలు ముందుకు సాగే కొలదీ ఇటువంటి మెషీన్ పనిముట్ల ఫ్యాక్టరీలు దేశంలో ఇంకా ఎక్కువగా నెలకొల్పవలసిన అవసరం ప్రభుత్వానికి కలుగవచ్చునన్నారు.

ఈ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అప్‌టిటీరాయ్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ ఒక 2½ సంవత్సరాలలో పూర్తి ఉత్పత్తి స్థాయిని చేరుకోగలదని అన్నారు. ఈ ఫ్యాక్టరీకి చక్కని యంత్రాలు, మంచి ప్రవీణులు కలరన్నారు. ఈ ప్రవీణులవద్ద యువకులు శిక్షణపొందగలరన్నారు. ప్రస్తుతం ఇక్కడ నాణ్యమైన లేతులు తయారవుతున్నాయన్నారు.

ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ, ఈ ఫ్యాక్టరీ స్థాపనకు ఐదేళ్ళనుంచి చేస్తున్న ప్రయత్నం ఇప్పటికి సఫలమైందన్నారు ఇంత ఆలస్యం జరగడాన్ని చాలమంది విమర్శిస్తున్నారన్నారు. మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఆలస్యం సహించరాదన్నారు. మెషీను పనిముట్లు మాత్రమేకాక, మనం త్వరలో మెషీనులనే తయారుచేసుకోవలసి వున్నదన్నారు.

వంభారత నిర్మాణమే మనముందున్న పెద్ద కార్యక్రమమని, ఇందుకు ప్రతివారు కృషిచెయ్యాలని అన్నారు. మన ఆలోచనలు గొప్పవైతే మన పనులు గొప్పగా వుంటాయని, అప్పుడు మనం గొప్పవాళ్ళమవుతామని ఆయన అన్నారు. అంతా ఆలోచన మీద, పనిమీద ఆధారపడివున్నదన్నారు. కార్మికులకు పరిశ్రమలలో తాము వాటాదారులమనే భావం కలిగించవలసివున్నదన్నారు.

ఫ్యాక్టరీ పైకి బాగానే వున్నదని, దానిలోపలకూడ బాగా వుంటుందనే ఆశిస్తున్నానని, నేర్పుతో, ఓర్పుతో పనిచెయ్యవలసిన వర్కరుకు గాలి, వెల్తురు మొదలైన అన్ని సౌకర్యాలు కల్పించవలసి వున్నదని ఆయన ఉద్ఘాటించారు. ఈ ఫ్యాక్టరీకి తోడ్పడ్డ స్విస్ సంస్థను ఆయన అభినందించారు.

ఉత్పత్తిశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర అభినందనా లర్పించారు.

రాష్ట్రపతి సందేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 5—బెంగుళూరులోని హిందూస్తాన్ యంత్ర పరికరాల ఫ్యాక్టరీకి, రేపు ప్రారంభోత్సవం జరిగే సందర్భంలో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ క్రింది అభినందనల సందేశం పంపారు:

"హిందూస్తాన్ యంత్రపరికరాల ఫ్యాక్టరీ అప్పుడే ఉత్పత్తి ప్రారంభింపగలుగుట ముదావహం. భారతదేశాన్ని పారిశ్రామికం చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలను మనమే తయారు చేసుకోవలసిన ఆవశ్యకతను గురించి వేరే చెప్పనక్కరలేదు. భారత వర్షాభ్యుదయానికి కార్మికులకృషి ఎంతఆవశ్యమో వారు గుర్తించే వుంటారు. వారు ఉన్నత పనిప్రమాణాలను నెలకొల్పగలరని నా విశ్వాసం, ఈ యంత్రాగారం విజయం సాధించగలదని ఆకాంక్షిస్తున్నాను."

వరద నిరోధక కార్యక్రమాలు

అమలు జరపగలవానిని సూచించాలని శ్రీ నందా హెచ్చరిక

న్యూఢిల్లీ అక్టోబర్ 6— ద్వితీయ ప్రణాళికలో చేర్పదగు వరదలనిరోధ కార్యక్రమాలను సూచించడంలో వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించాలని ఇరిగేషన్, విద్యుచ్ఛక్తిశాఖల మంత్రి గుల్జారీలాల్ నందా కేంద్ర వరదల కంట్రోల్ బోర్డు సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంలో ఉద్ఘాటించారు. వరదలను నిరోధించడానికి అన్నివిధాలా కృషి జరగగలదన్నారు.

ఇపుడు ప్రారంభించబడిన కార్యక్రమాలన్నింటినీ వెంటనే పూర్తిచేసి, సాధ్యమైనంత త్వరితంగా వాటి ఫలితాలను ప్రజలు అనుభవించడానికి అంకాశించేకూర్పాలన్నారు. ప్రతి ఏడు వరదలవల్ల కలుగుతున్న నష్టాన్ని చూస్తే, వరదల నివారణ కార్యక్రమాలకు పెటబడుతున్న ఖర్చు అంత ఎక్కువేమీ కాదన్నారు.

సూచించే కార్యక్రమాలు అమలు జరపగలిగేటుగా వుండాలని హెచ్చరిస్తూ మనకుగల సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్థిక స్తోమతును పరిగణించి తీరాలని అన్నారు.

ఈ సమస్యతో మిళితమై వున్న కారుణ్యం సంగతి విస్మరించ రాదని, ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో వరద వచ్చినపుడు కలిగిన నష్టాన్ని తను స్వయంగా చూశానని, అయినా దేశం మొత్తం దృష్టితో ఈ సమస్యను చూడక తప్పదని కూడా శ్రీ నందా అన్నారు.

ఇటీవల వరదలపై పార్లమెంట్‌లో చర్చ జరిగినపుడు అనేకమంది సభ్యులు అనేవాదనలు చేసినారని వీటిని కేంద్ర సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి ద్వితీయ ప్రణాళికలో చేర్చడానికి కార్యక్రమాలను తయారు చేయవలసి వున్నదన్నారు.

వరద నివారణ కార్యక్రమాలలో చాలా భాగం అమలుజరుపబడిన తర్వాత కూడా ముందెన్నడూ కనివిని ఎరుగని విధంగా వరదలు వస్తున్నప్పుడు సాంకేతిక విజ్ఞానం పరిమితమై వున్నందున దేశాన్ని ఎంతమాత్రం నష్టం పొందకుండా నివారించడం అసంభవమని, అందుచేత వరదప్రమాదం హెచ్చరికల సౌలభ్యాలను విస్తృతపరచుకొని నష్టం సాధ్యమైనంత తక్కువయ్యేటట్టు చూచుకోవాలని మంత్రి శ్రీ నందా అన్నారు.

ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ వి. టి. కృష్ణమాచారి, యూనియన్ ఇరిగేషన్ శాఖామంత్రి జైశుఖిల్ హాథీ, అస్సాం ముఖ్యమంత్రి విష్ణురాం మేధీ, ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, మధ్యప్రదేశ్ వ్యవసాయమంత్రి రామచరిత సింగ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మంత్రులు చర్చలలో పాల్గొన్నారు.

రంగూన్‌లోని సింధియా కంపెనీ మూసివేత

రంగూన్, అక్టోబరు 6— సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన 100 మంది ఉద్యోగులను యజమానులు తొలగించగా, తమకు ఆరునెలల జీతం ఇప్పించవలసిందని, ఈ కంపెనీని తీసుకొనే కొత్తసంస్థ తిరిగి తమనే నియమించే అవకాశం కలిగించవలసిందని ఉద్యోగులు కోరారు.

"పున్నకొద్దివని"కి ఇంతపెద్ద సంస్థను, సిబ్బందిని నిర్వహించలేక నష్టం పొందవలసి వస్తున్నందున సింధియాకంపెనీ స్థానికబ్రాంచి మూసివేయబడుతున్నది.

తమ కోర్కెలను అంగీకరించే వరకు కార్యాలయం నుంచి వదిలి వెళ్లడానికి ఉద్యోగులు నిరాకరించారు.

ఉద్యోగులందరికీ ఒక్కొక్క నెల నోటీసు ఇచ్చి, వారికి రావలసిన డబ్బు ఇచ్చివేయబడింది.

ఉద్యోగుల కోర్కెలను బొంబాయిలోని తన ప్రధాన కార్యాలయం వారికి కంపెనీ నివేదించినట్లు తెలుస్తున్నది.

"సింధియా" కంపెనీ నౌకా "సోనావతి" మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినపుడు దిగుమతి ఏర్పాట్లు ఒక బ్రిటిష్ కంపెనీకి అప్పగించబడినవి.

"సోనావతి" నౌక తిరిగి ఎప్పుడు వెళ్లేదీ తెలియదు.

పెకింగ్‌కు క్వెమోయ్ అప్పగింత అగత్యం

ఇండియా రాయబారి శ్రీ రాఘవన్ ప్రకటన

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 6—చైనీస్ తీరసమీపంలో ఆవిలునలోవున్న క్వెమోయ్, మట్సూ ద్వీపాలు చైనీస్ రిపబ్లిక్ ప్రభుత్వానికి అప్పగింత పెట్టబడితే తూర్పు ఆసియాలో ఉద్రిక్త పరిస్థితి తగ్గిపోగలదని ఇండియా రాయబారి శ్రీ ఎన్. రాఘవన్ నేడిక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

ఫార్మోజా జలసంధి ప్రాంతంలో పరిస్థితి అత్యంత ప్రమాద భరితంగా వున్నదని తాను విశ్వసిస్తున్నానని, ఉభయ పక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కార మార్గం ఏదైనా లభించే వరకు అక్కడ పరిస్థితి అలాగే కొనసాగగలదనీ శ్రీ రాఘవన్ వివరం చేశారు.

మూడేళ్ళ క్రితంకంటె ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చాలా వరకు తగ్గిందనీ, ఈ అనుకూల వాతావరణాన్ని వినియోగించుకొని ఫార్మోజా సమస్య పరిష్కరించబడ లేకపోతే సుస్థిర శాంతి అనేది వుండబోదనీ ఆయన వివరించారు.

ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న సమావేశం విఫలమైపోతే పెకింగ్ ప్రభుత్వం చైనా నది

(మిగతా 6 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

గర్భకు ఎదురుగా చైనీస్ పేషనలిస్టుల ఆధీనంలో వున్న క్వెమోయ్ మున్నగు ద్వీపాలపై దండయాత్ర జరపగలదా అని ప్రశ్నించగా, యుద్ధాన్ని, శాంతిని గురించి జోస్యం చెప్పడం మిక్కిలి కష్టమనీ, ఆ ద్వీపాలు చైనీస్ రిపబ్లిక్‌కు అప్పగించబడితే ఉద్రిక్తత చిన్నం దేహంగా తగ్గగలదనీ శ్రీ రాఘవన్ జవాబు చెప్పారు.

శ్రీ రాఘవన్ అర్జెంటీనాకు ఇండియా రాయబారిగా నియమించబడ్డారు. ఆయన శనివారంనాడు ఇక్కడ నుంచి నౌకలో ఇండియాకు తిరిగి వెళుతున్నాడు.

పెకింగ్‌లో తాను ఇండియా రాయబారిగా పనిచేసిన ఈ మూడు సంవత్సరాలలోను చైనాలో ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో బ్రహ్మాండమైన అభ్యుదయకరమైన మార్పులు రావడం గమనించానని, ఇండియా, చైనాల మైత్రి ఒక్క ఆసియా ఖండంలోనేకాక మొత్తం ప్రపంచంలోనే సుస్థిర శాంతి సాధనకు విశేషంగా దోహదకరం కాగలదని ఆయన పేర్కొన్నాడు.

నేడే చూడండి!

రమణ్ బి దేశాయివారి

"వామనావతార్"

నిరూపరాయ్, త్రిలోక్ కపూర్, సప్రూ బిపిన్ గుప్త, రూప్‌లక్ష్మి!

సెలెక్ట్ - విశాఖపట్టణం

8 వ తేది నుండి

ముబారక్ టాకీస్ - బళారి

జ్యూయల్ పిక్చర్సువారి

"కార్నివాల్ క్వీన్"

(గన్ పాట్ ఆడ దెబ్బ)

నాడియా, జాన్ కావాస్, సర్దార్ మన్సూర్

జైహింద్ - విజయవాడ

మినర్వా - రాజమండ్రి

శ్రీ పి. సిప్పిగారి

"మెరీన్ డ్రైవ్"

(సాహసిక ప్రేమగాథ)

బీనారాయ్, అజిత్, జానీవాకర్

కె యన్. సింగ్, మాహాసీ

స్వరాజ్య - తెనాలి

త్వరలో: శేష్ మహల్ - విజయవాడ

సెలెక్ట్ - వైజాగ్

మినర్వా - రాజమండ్రి

ప్యాలెస్ - కాకినాడ

ఈగిల్ ఫిలిమ్సువారి **"సాఖీలుటేరా"**

శశికళ, కృష్ణాన్, షాబీర్ — అశోక్ - మచిలీపట్టణం

షాజ్ ఫిలిమ్సువారి **"షాహీ మెహమాన్"**

రంజన్, శ్యాము, జానీవాకర్ — చాంద్ — కర్నూలు

ప్రస్తుతం దిగ్విజయంగా నడచుచున్న చిత్రములు

ప్రకాష్ పిక్చర్సువారి **"రామాయణ్"**

ప్రేమ అదీబ్, శోభనా సమర్థ్, దుర్గాఖోటె

జయంత్ దేశాయివారి **"శివరాత్రి"**

నిరూపరాయ్, త్రిలోక్ కపూర్, మనహర్ దేశాయి

రాబోవు చిత్రములు

విజయభట్ డైరక్టు చేసిన

ప్రకాష్‌వారి **"చైతన్య మహాప్రభు"**

భరత్ భూషణ్, అమిత్, దుర్గాఖోటె

కె. పి. పిక్చర్సువారి **"జై మహాదేవ్"**

(పూర్తి గేవా కలర్ చిత్రం)

నిరూపరాయ్ జయవంత్, త్రిలోక్ కపూర్, జీవన్, మహీపాల్

రూప్ కమల్ చిత్రావారి **"రియాసత్"**

మహీపాల్, హీరాలాల్, మాలాసిన్హా, సుందర్

గోష్ని పిక్చర్సువారి **"తీర్ అందాజ్"**

మధుబాల, అజిత్, గోపీ, యశోధర కట్జూ

భారత్ పిక్చర్సు

విజయవాడ 2 గుం

Edited Printed and Published by NARLA VI... at the "Indian Express" Press, Old Madr... CLUB HOUSE, Mount Road, Madras.

9-10-55

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 41
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
9-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

తాజ్ మహల్ - ప్రపంచంలో మేటి వింత

న్యూయార్కు, అక్టోబర్ 7 — "బాల్టిమోర్ సన్" పత్రిక వారు "ప్రపంచంలో కెల్లా ఏది మేటి వింత?" అని అమెరికా ప్రజాభిప్రాయం అడుగగా అత్యధిక సంఖ్యాకులు "తాజ్ మహల్ కు" వోటు చేశారు. 34 మంది తాజ్ మహల్ కు ప్రపంచంలోని అద్భుత విషయాలలో అగ్రస్థాన మిచ్చారు. 31 మంది అమెరికాలో కొలొరడో రాష్ట్రంలోని "గ్రాండ్ కెన్యన్" (పెద్దకొండవాగు) గొప్ప దన్నారు. 21 మంది గ్రీక్ శిథిలాలకు, 17 మంది చైనా ఉన్నత కుడ్యానికి వోటు చేశారు.

బళ్లారి విషయమై మైసూరు ముఖ్యమంత్రి ఆందోళన

మిశ్రా తీర్పును ఫజల్ ఆలీ కమిషన్ తలక్రిందులు చేసినదనడం నిజమైతే, ఆది తొందరపాటుతోకూడిన సూచనే అని విమర్శ

బెంగుళూరు, అక్టోబర్ 8 — ...ని ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని రాష్ట్రాల పునర్నిర్మాణ ...ం సిఫారసు చేసింది. మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్యగారు నేటి ఉదయం సెక్రటేరియట్ లో జరిపిన విలేకరుల సమావేశంలో కానవచ్చిన ధోరణివల్ల ఈ ...ము కలుగుతున్నది.

...న్యపై గత రెండు సంవత్స... మైసూరుల మధ్య తీవ్రమైన ... జరుగుతున్న సంగతి పాఠ... విదితమే.

రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక అధికారికంగా ప్రకటించబడేవరకు, దానిలోని విషయాలు తనకుకూడా తెలియవని మైసూరు ముఖ్యమంత్రి నేటి పత్రికా విలేకరుల సమావేశంలో చెబుతూ "దాని సంబంధించినంత ...కు, రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘంవారు, ... ప్రాంతం మీదుగా వెళ్లారే కాని విష...ము, ఆ స్థానిక పరిస్థితులను తెలుసుకొని, ...వారు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ... తొందరగా పరిశీలించే అవకాశం ... లేకపోయింది" అని అన్నారు.

...వారు ప్రధాన న్యాయమూర్తి ... సమస్యను సమగ్రంగా పరిశీలించి ... ఆ ప్రాంతం పరి... ప్రత్యేక అభిప్రాయాన్ని సంపాదించివున్నారని శ్రీ హను... అన్నారు. ... తాలూకాలు ... తయారై వున్నదని. ... ఇండియా ప్రభుత్వం ... పరిశీలించి, సమస్యను పూర్తిగా తెలుసుకొన్న తరువాతనే బళ్లారి సమస్యను తిరగదోడ దానికి వీలు లేదన్న ప్రకటనను చేసివున్నారని కూడా ప్రకటించారు.

కొన్ని తాలూకాలను ఆ రాష్ట్రానికో ఈ రాష్ట్రానికో చేర్చడానికి కావలసినంత ప్రాధాన్యతను ఇవ్వనవని, మైసూరు ముఖ్యమంత్రి ఆ టూ రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం సిఫారసు ఎలావున్నప్పటికి ఇండియా ప్రభుత్వం, పార్లమెంటుకూడా "మన వాదనలో న్యాయాన్ని గుర్తించగలరు" అనే ఆశాభావాన్ని ప్రకటించారు కూడా.

రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక సోమవారం నాడు ప్రకటన కానున్నది. సోమవారంనుంచే ప్రారంభంకానున్న మైసూరు అసెంబ్లీ సమావేశాలలో ఈ నివేదికపై చర్చ జరగనున్నది కూడా. (యు. పి. ఐ)

బళ్లారి జిల్లాలోని మూడు తాలూకాలు బళ్లారి, హోస్పేట, సిరిగుప్ప తాలూకాలు, తుంగభద్ర ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తిగా పొందడానికి అనువుగా ఆంధ్ర రాష్ట్రంలో చేర్చాలని రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం సిఫారసు చేసినట్లు అక్టోబరు 1 వ తేదీనే "ఆంధ్రప్రభ" న్యూఢిల్లీ విలేకరి పంపిన వార్త సంగతి పాఠకులకు విదితమే.

తిరువాన్కూర్-కొచ్చిన్ యూనియన్ ప్రభుత్వం లోకల్ బోర్డులకు ... రాష్ట్రంలోని స్థానిక సంస్థలను అన్నింటిని చేర్చడానికి దోహద మివ్వగల ఒక బిలును తిరువాన్కూర్-కొచ్చిన్ అసెంబ్లీ ఆమోదించింది.

భద్రాద్రి రాముని దేవాలయం

యాజమాన్యం ఆంధ్ర ప్రభుత్వం స్వీకరించగలదా?

భద్రాచలం, అక్టోబర్ 7-దేవదాయ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు ఈ నెల 14 వ తేదీనుంచి 16 వ తేదీ వరకు భద్రాచలం ప్రాంతంలో పర్యటించడానికి వస్తున్నారని తెలుస్తున్నది.

భద్రాద్రి శ్రీ రాముల వారి దేవాలయాన్ని హైదరాబాద్ ప్రభుత్వం యాజమాన్యంనుంచి ఆంధ్ర ప్రభుత్వం తీసికొనే విషయంకూడా మంత్రి చంద్రమౌళిగారు చర్చించగలరని తెలుస్తున్నది.

ప్రత్యక్షపు ఎన్నికల ద్వారా కొత్త జిల్లాబోర్డుల ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసుకమిటీ సిఫారసు

(మన విలేకరి) విజయవాడ, అక్టోబరు 8 — జిల్లాబోర్డులను సాధ్యమైనంతవరకు వయోజన వోటింగ్ పద్ధతిని సరాసరి ఎన్నికల ద్వారా పునర్నిర్మాణం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరనున్నదని తెలుస్తున్నది. శాసన సభ్యులతో జిల్లాబోర్డులను పునర్నిర్మాణం చేయాలని ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ చేసిన తీర్మానాన్ని మార్పు చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేయనున్నదని చెప్పబడుతున్నది.

అధ్యక్షుడు శ్రీ ఆలూరి సత్యనారాయణ రాజుగారి అధ్యక్షతను ఆంధ్రరత్న భవనంలోని శ్రీ కాశినారాయణ హాలులో ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం నేటి ఉదయం సమావేశమైనది. కార్యవర్గ సభ్యులు శ్రీయుతులు టి. చిరంజీవరావు, యం. సూర్యనారాయణ మూర్తి, ఆలూరి బాపినీడు, మండలి వెంకటకృష్ణారావు, వేముల కూర్మయ్య, మాడభూషి అనంతశయనం అయ్యంగార్, పి. బసిరెడ్డి, పి. వెంకటసుబ్బయ్య, నీలం సంజీవరెడ్డి, ఎన్. వి. పి. పటాభిరామారావు, కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగార్లు, ప్రత్యేక ఆహ్వానం మీద శ్రీయుతులు టంగుటూరి ప్రకాశం, కళా వెంకటరావు, ..., అయ్యదేవర కాళేశ్వరరావు, యం. హనుమంతరావు, కాకాని వెంకటరత్నం, శ్రీమతి అమ్మన్నరాజాగార్లు హాజరైనారు.

ఆంధ్రలో సహకారోద్యమ పితామహుడు, కీర్తిశేషుడు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ కార్యవర్గంవారు ముందుగా తీర్మానించారు.

ప్రదేశ్ కాంగ్రెసు అధికార వార పత్రికగా "కాంగ్రెసు సందేశ్"ను తెలుగులో నడపడానికి, అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి, ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, శ్రీ యం. వెంకటరాజు, శ్రీ పి. బసిరెడ్డిగార్లతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.

ఆ తరువాత జిల్లాబోర్డుల పునర్నిర్మాణంపై తీవ్రమైన చర్చ జరిగినదట. అసలు జిల్లా బోర్డుల ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలా, పరోక్షంగా జరగాలా అనే సమస్యపై ఈ చర్చ కేంద్రీకరించబడినదట. అధికసంఖ్యాకులు శ్రీ ఆలూరి సత్యనారాయణ రాజు, శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ ప్రకాశం, శ్రీ పి. వి. సుబ్బయ్య, శ్రీ పి. బసిరెడ్డి, శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, శ్రీ వేముల కూర్మయ్య, శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, శ్రీమతి అమ్మన్నరాజా, శ్రీ అనంతశయనం అయ్యంగార్, శ్రీ ఆలూరి బాపినీడుగార్లు జిల్లాబోర్డులకు సరాసరి ఎన్నికలు జరగాలనే వాదనను సమర్థించారట. శ్రీ కాకాని వెంకటరత్నంగారు, పంచాయతీ సభ్యులు వోటర్లుగా జిల్లాబోర్డుల నిర్మాణం కావాలని అన్నారట. ఐక్యకాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఈ విషయంలో తన తీర్మానాన్ని మార్పు చేసుకోవాలని మాత్రమే ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం తీర్మానించాలని సూచించారట.

చివరకు శాసనసభ్యులతో తాత్కాలికంగా నైనాసరే, జిల్లాబోర్డులను పునర్నిర్మాణం చేయడం కాంగ్రెసు సంస్థకు, కాంగ్రెసు పార్టీకి కూడా మంచిది కాదని, దీనివల్ల ప్రజలకు అపోహలు కలగగలవు కనక లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ తన తీర్మానాన్ని మార్చుకొనాలని కోరడానికి ప్రదేశ్

(మిగతా 2 వ పేజీలో)

యమున పొంగినందున ఢిల్లీకి వరద దెబ్బ

—పంజాబు మొత్తానికే అధిక నష్టం

న్యూఢిల్లీ, అక్టోబర్ 8 — యమునానది వరదనీరు పాత ఢిల్లీలోని పల్లపు ప్రాంతానికి చెందిన జమునా బజార్ బేలా రోడ్ లో, ప్రవేశించడంతో ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయవలసిన అవసరం ఏర్పడింది.

యమునానదికి రెండువైపులా వున్న దాదాపు 29 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినవి. దాదాపు 8,000 ఎకరాలలో మాసూలుకు సిద్ధంగావున్న ఖరీఫ్ పంటలు జలమయమైనవి.

గతరాత్రి తొమ్మిది గంటలనుంచి మూడు గంటలలో యమునానది నీటిమట్టం నాలుగు అంగుళాలు పెరిగింది. నేటి ఉదయానికి యమునానది ప్రమాద సూచనను (672 అంగుళాలు) దాటిపోయింది. అర్ధరాత్రికి 673.4 అంగుళాలవరకు వెళ్ళింది నీటిమట్టం యింకా పెరుగుతున్నది. ప్రవాహం కూడా చాలా వేగంగావుంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసుల దగ్గర ... కూడ మునిగిపోయినవి.

యమునానది వరదనీరు క్రమక్రమంగా ఢిల్లీ ... సహాదా ప్రాంతంపైపుకు క్రమక్రమంగా చేరుతూ, ఢిల్లీకి శ్మశానవాటికగా వున్న నిగంబోదా ఘాట్ ను చుట్టుముట్టుతున్నది.

ఢిల్లీకి చెందిన సహాదా ప్రాంతంలో ఆరు వేల ఎకరపు మైళ్ళ విస్తీర్ణంగల పంటపొలాలు, అక్కడా యిక్కడా అనేక గ్రామాలలో జలమయంగా వున్నవి. పల్లపు ప్రాంతాలలో నివసిస్తున్న అనేక వందలమంది నదిని దాటి సురక్షితప్రాంతాలకు చేరుతున్నారు జలమయమైవున్న గ్రామాలలోని పశువులు, ప్రవాహ వేగాన్ని తప్పించుకుంటూ ఎలాగో ఏదో ఒక గట్టును చేరుతున్నవి. జలమయమైవున్న ప్రాంతాలలోని అనేక కొంపలు కూలిపోయినట్లుగా వార్తలు వచ్చినవి కూడా.

రూర్కీ—హార్డ్వార్ ప్రాంతంలోని వరదనీరు క్రమక్రమంగా తగ్గిపోతున్నదని సైనిక కార్యాలయానికి చేరిన వార్తలనుబట్టి తెలుస్తున్నది దెహరాడూన్ మిలిటరీ కాలేజీకి చెందిన కొందరు మిలిటరీ విద్యార్థులు రాంపూర్ అడవిలోని విశ్రాంతి గృహంలో వున్నారని, ఆ ప్రాంతం జలమయమైనా వారు సురక్షితంగా వున్నారని తెలుస్తున్నది. వీరిని పడవలమీద ... చేరుస్తున్నారు కూడా

అమృతసర్ పట్టణంలో ప్రవేశించిన వరద నీరు నేటి ఉదయం తగ్గిపోవడం ప్రారంభించినది. వరద పీడితులకు సహాయ కార్యక్రమం జోరుగా జరుగుతున్నది. పట్టణంలోని కొన్ని ప్రాంతాలు యింకా జలమయంగానే వున్నవి. పట్టణంలోని పరిసరాలకు పడవలమీద పోవలసి వస్తున్నది. వరద పీడితులను రక్షించడానికి సైనిక నావలను వినియోగిస్తున్నారు.

ఫిరోజ్పూర్లో వరద తీవ్రంగా వుంది. హుసేన్వాలావద్ద ప్రవాహవేగం హెచ్చుగా వుంది. అక్కడ ఏటిగట్టు ఇంకా గట్టిగానే వుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి మిలిటరీని సిద్ధంగావుంచారు. కాల్వలలో అనేక చోట్ల గండ్లు పడినవి. ఫిరోజ్పూర్ పట్టణానికి, కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రమాదం తొలిగిందని చెప్పడానికి వీలులేదు. కాని ప్రస్తుతానికి సురక్షితంగానే వున్నవి.

బియాసనది వరదలవల్ల కపుర్తల తహసీలులోని నాలుగు వందల గ్రామాలు నీట మునిగిపోవడం, లేదా, వరదనీరు వాటిచుట్టూ చేరడం జరిగిందని నేడిక్కడ అధికారులకు తెలియవచ్చింది. ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయినారట కూడా, సైనికులు పెక్కుమంది వరద పీడితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కపుర్తలా జిల్లాలోని తూర్పు ప్రాంతం అనేక మైళ్ళ పర్యంతం జలమయంగా కనిపిస్తున్నదట. వరదపీడితుల కోసమని నాలుగువేల గుడారాలను వేయిస్తున్నారు. నష్టం ఎంత వున్నదీ అప్పుడే చెప్పలేమని అధికారవర్గాలు అంటున్నవి.

పఠాను ప్రభుత్వానికి చేరిన సమాచారాన్ని బట్టి బియాస్-చాకీ నదుల మధ్య వున్న గ్రామాలన్నీ మునిగిపోయినవని, అక్కడ ఏడు మొదలు పది అడుగుల లోతు వరకు నీరు కలదని తెలుస్తున్నది.

కొండ ప్రాంతాలలో వున్న కంగ్రాజిల్లాలో వార్తా సౌకర్యాలు, రాకపోకలు బందై అయినవి. మొత్తంమీద పంటలనష్టం విపరీతంగా కలదని అంటున్నారు.

పంజాబు వరదలు

సట్లెజ్ నదిలో

లూధియానా, అక్టోబర్ 7—సట్లెజ్ నది పొంగి పొరలుతున్నది. లూధియానా, రూపారు జిల్లాలోని అనేక పల్లపు ప్రాంతాలు జలమయమైనవి లూధియానా పరిసరాలలోని అనేక గ్రామాలు ఏడెనిమిది అడుగుల లోతు నీటిలో వున్నవి. మిలిటరీ ట్రక్కులలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు కొందరు చెట్లెక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. నీటిలో కొట్టుకొని పోతున్న 18 శవాలను యిప్పటికి పట్టుకొన్నారు. ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో వున్న జగరాన్ ను సందర్శించి వచ్చిన లూధియానా డిప్యూటీ కమీషనర్, ఆ పట్టణం అయిదు అంగుళాల లోతు నీటిలో వున్నదని, రైలుమార్గంకూడా దెబ్బతిన్నదని తెలియజేశారు.

అంబాలా జిల్లాలో దాదాపు డజను గ్రామాలు నాలుగు అడుగుల నీటిలో వున్నవి. అనేక కొంపలు కూలిపోయినవి. మొక్కజొన్న, పత్తి, చెరుకుపంటలు పూర్తిగా దెబ్బతినిపోయినవి. నాంగల్-రూపారా సెక్షన్ లో రైలు మార్గానికి గండ్లు పడినందున రైళ్లరాకపోకలు నిలిచిపోయినవి.

జలంధర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో రాకపోకలు తిరిగి ప్రారంభమైనవి. సట్లెజ్ నదీతీరం వెంటవున్న గ్రామాలన్నీ కొట్టుకొని పోయినవని, ప్రాణనష్టం వున్నట్లు వార్తలు లేవు కాని పశునష్టం విపరీతమని, మొత్తం మీద పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుందని జిల్లా అధికారులకు వార్తలు వచ్చినవి.

అమృతసర్, అక్టోబర్ 7—నిన్నను

పాకిస్తాన్ పంజాబులో

కరాచీ, అక్టోబర్ 7—పాకిస్తాన్ పంజాబ్ లోని సియాల్కోట పట్టణం వరదల వల్ల ఇతర ప్రాంతాల నుండి వేరుపడిపోయింది. ఆ ప్రాంతంలోని గ్రామాలవారికి విమానాల మీద ఆహారపదార్థాలు సప్లై చేస్తున్నారు. వరద పీడితులకు సహాయం చేస్తున్న ఆరుగురు పోలీసులు కనిపించడంలేదని, 60 మంది పోలీసులతో వున్న ఒక పడవ కసూర్-ఫిరోజ్పూర్ సరిహద్దు దగ్గర కనిపించకుండా పోయిందని వార్తలు వచ్చినవి.

దక్షిణ పంజాబులోని ముల్తాన్ ప్రాంతానికి త్వరలోనే వరద తాకిడి వుండవచ్చును కనక అవసరమైతే ఖాళీ చేయవలసివుంటుందని హెచ్చరికలు పంపారు. మంగళ, బుధవారాలలో సింధు రాష్ట్రానికికూడా వరదల తాకిడి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

పంజాబులో నెహ్రూ పర్యటన

పంజాబు, పెప్సూలలోని వరదపీడిత ప్రాంతాలను ప్రధాని నెహ్రూ ఆదివారంనాడు విమానంమీద సందర్శించగలరని నేడు న్యూఢిల్లీలో తెలియవచ్చింది. అమృతసర్ లోని షహీద్ నగర్ కు ఆదివారంనాడు ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేయవలసి వుండె కాని వరదలదృష్ట్యా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

పంజాబు రాష్ట్ర రాజధాని చండీగఢ్లో

(మిగతా 2 వ పేజీలో)

గోవ జాతీయవాదులపై పోలీసుల కాల్పులు

తివిమ్ గ్రామంలో ఒకరికి బలమైన గాయాలు

గోవా సరిహద్దుప్రాంతం, అక్టోబర్ 7— క్రిందటి బుధవారంనాడు గోవాలోని తివిమ్ అనే గ్రామంలో పోర్చుగీసు పోలీసులు ముగ్గురు గోవా జాతీయమహాసభ కార్యకర్తలపై కాల్పులు సాగించగా ఒకరికి బలమైన గాయాలు తగిలినట్లు నేడిక్కడకు వార్త చేరింది.

కార్యకర్తలు గోడలకు పోస్టర్లు అంటించుతుండగా దూరంనుంచి పోలీసులు మూడు సార్లు కాల్పులు సాగించినారట. ఒక కార్యకర్త గాయపడినారు. మిగిలిన ఇద్దరు ఆయనను సురక్షిత ప్రాంతానికి చేరవేసినారట. ఆయన పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తున్నది.

డయ్యూ రేవును అభివృద్ధిపరచడం నిమిత్తం పోర్చుగీసు అధికారులు డయ్యూలో ప్రత్యేకపు పన్నులు విధించ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

గోవాలో ముఖ్యమైన సంప్రతింపులు

డయ్యూ గవర్నర్ కూడా గోవా చేరినారట

గోవా సరిహద్దు ప్రాంతం, అక్టోబర్ 7— డయ్యూ గవర్నర్ అక్టోబర్ మొదటితేదీన ఓడలో గోవా చేరినట్లు డామన్ లోని విశ్వసనీయమైన వర్గాలద్వారా తెలియవచ్చింది.

గోవాలో ముఖ్యమైన సంప్రతింపులు కొనసాగించడానికి డయ్యూ, డామన్ గవర్నర్లు పిలువబడినారని, డామన్ గవర్నర్ ఈ వరకే గోవా చేరినారని ఆ వర్గాలద్వారా తెలుస్తున్నది.

సుహ్రావర్దీకి గోవా ప్రభుత్వం ఆతిథ్యం

పాక్ ప్రభుత్వం వివరణ

కరాచీ, అక్టోబర్ 7—"పాకిస్తాన్ అవామీ లీగ్ నాయకుడు మిస్టర్ సుహ్రావర్దీ గోవా సందర్శనకు, మాకు ఎటువంటి సంబంధం లేదని విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు నేడిక్కడ పేర్కొన్నారు.

ఇక్కడి పోర్చుగీస్ రాయబారి కార్యాలయ ప్రతినిధి ఒకరు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, మిస్టర్ సుహ్రావర్దీ గోవా వెళ్ళినట్లు విన్నాము కాని ఇతర వివరాలేమీ తెలియవని అన్నారు. డాక్టర్ కార్లస్ ఆగస్టో ఫెర్నాండెస్ నిన్న కరాచీనుంచి గోవా వెళ్ళినమాట నిజమేనని ఒప్పుకొన్నారు.

వాస్కోడిగామా (గోవా) నుంచి రాయిటర్ విలేకరి యిలా వ్రాస్తున్నారు.

నిన్న గోవా చేరిన మిస్టర్ సుహ్రావర్దీ విమానాశ్రయంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, గోవాలో రెండు రోజులు గడపడానికై వచ్చినట్లు తెలియజేశారు. తన రాకకు రాజకీయంగా ఎట్టి ప్రాముఖ్యం లేదన్నారు.

తూర్పు ఆసియాపై చౌ ఎన్-లైతో డల్లెస్ చర్చలు సంభవమట

లండన్, అక్టోబరు 7—అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి తాను వాషింగ్టన్ నుంచి బయలుదేరడానికి ముందు తూర్పు ఆసియాలో పరిస్థితులపై తనకొక నివేదికను సమర్పించవలసిందిగా అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ ఉపవిదేశాంగ మంత్రి మిస్టర్ హెర్బర్ట్ హూవర్ (జూనియర్)ను ఆదేశించినట్లు ఇక్కడి అమెరికన్ ఉద్యోగి వర్గాల ద్వారా తెలుస్తున్నది.

మిస్టర్ హూవర్ (జూనియర్) ప్రస్తుతం తూర్పు ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, ఫార్మోజా, ఫిలిప్పీన్సులలో పర్యటన చేస్తున్నారు.

ఈ విధంగా నివేదికను కోరడంలో మిస్టర్ డల్లెస్ ఉద్దేశం, తాను యూరప్ చేరగానే తూర్పు ఆసియా సమస్యలను గురించి బ్రిటన్, రష్యన్, ఫ్రెంచి విదేశాంగ మంత్రులతో చర్చించ గోరడమేనని ఇక్కడి రాజకీయ పరిశీలక వర్గాలవారు ఊహిస్తున్నారు.

జెనీవాకు వచ్చి తనను కలుసుకోవలసిందిగా చైనీస్ ప్రధాని మిస్టర్ చౌ-ఎన్-లైని ఆహ్వానించాలని మిస్టర్ డల్లెస్ ఆశిస్తున్నారని అభిజ్ఞవర్గాలకు చెందిన కొందరు ప్రముఖులు ఈ సందర్భంలో సూచిస్తున్నారు కూడా. (యు. పి.)

చౌ ఎన్-లై వివరణ

జెనీవా, అక్టోబరు 7—ప్రస్తుతం జెనీవాలో చైనా, అమెరికాలమధ్య జరుగుతున్న సంభాషణలకు తనప్రభుత్వం అమిత ప్రాముఖ్యాన్ని యిస్తున్నదని, అపరిష్కృతమైన సమస్యలు మిగిలి వున్నంతకాలం ఈ చర్చలను కొనసాగించడానికి చైనా సంసిద్ధంగా వున్నదని చైనీస్ ప్రధాన మంత్రి మిస్టర్ చౌ ఎన్-లై పెకింగ్ లో తనను కలుసుకొన్న ఒక అంతర్జాతీయ ప్రతినిధి వర్గానికి వివరం చేశారు.

చైనాకు వెళ్ళి మొన్ననే ఇక్కడకు తిరిగి వచ్చిన ... ప్రతినిధి వర్గం సభ్యులు పై విషయాన్ని వెల్లడించారు.

కొరియా, వియత్నాం, ఫార్మోజాలతో సహా మొత్తం తూర్పు ఆసియా సమస్యలన్నీ కూడా శాంతియుత మార్గాల ద్వారా పరిష్కారం కాగలవనే నమ్మకం తనకు

(మిగతా 1 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

పూర్తిగా కలదని ప్రధాని చౌ ఎన్-లై పెకింగ్ లో తమతో చెప్పినట్లు ఈ ప్రతినిధి వర్గానికి చెందిన ఒక సభ్యుడు వివరం చేశాడు.

ఆంధ్రదేశ పొగాకు రైతుల ప్రత్యేక మహాసభ
15—10—55 శనివారం
మధ్యాహ్నం 12-30 గంటల నుండి
గుంటూరు ... దండయ్యపంతులు హాలులో జరుగును.
అధ్యక్షులు—శ్రీ కొత్త రఘురామయ్యగారు
ఆంధ్రప్రభుత్వం వర్జీనియా పొగాకుపై విధించిన కొనుగోలు పన్ను వలన రైతులకు జరుగు నష్టము నివారించుటకు తగు సాధనోపాయముల గురించి చర్చింపబడును. కనుక ముఖ్యముగా వర్జీనియా పొగాకు రైతులందరు ... దయచేయ ప్రార్థన.
బాచిన సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రరాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సంఘం.

సిద్ధమకరధ్వజము
నరములకు పటుత్వము కండపుష్టి బలమునిచ్చును
స్వర్ణక్రవ్యాదరసము
చిరకాలాజీర్ణములను పోగొట్టును
వెంకటేశ్వర ఆయుర్వేద నిలయము

తయారవుతున్నది!
మినర్వాపిక్చర్స్ వారి
సారంగధర
P. భానుమతి చిత్రాంగి
ఇంకా
అనేక మంది ఇతర
సుప్రసిద్ధ నటకులతో
★
కథ·వచనము·పాటలు
సముద్రాల
Elegant.
ALL RIGHTS CONTROLLED BY
THE ANNAMALAI CORPORATION LIMITED.
9, STRINGER STREET, MADRAS-1.

శ్రీ అల్లూరి సర్వారాయుడు చౌదరి (అన్న దేవర పేట, కొవ్వూరు తాలూకా, ప॥ గో॥ జిల్లా) అమెరికాలో రెండు సంవత్సరముల పాటు మినిసోటా విశ్వ విద్యాలయంలో "ఇంటర్ నేషనల్ రిలేషన్స్" అను సబ్జక్టు నభ్యసించి ఎం. ఎ. డిగ్రీ ఉత్తీర్ణతను పొంది సెప్టెంబర్ 17 వ తేదీన స్వదేశమునకు తిరిగి వచ్చిరి. వీరు, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షులు, తరి కొవ్వూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ అల్లూరి బాపినీడు గారి జ్యేష్ఠ పుత్రుడు.

అసమాన ప్రజాదరణ
అనుపమాన శ్రేష్ఠత, అంతే కాక
చాలా పొదుపైనది

Fernleaf
బ్రాండు
ప్రైవ్ { స్కిమ్డ్ పాలపొడి మరియు ఫుల్ క్రీం పాలపొడి
ఏజంట్లు:
మార్స్ కార్పొరేషన్
60, చిన్న తంబి వీధి, మద్రాసు - 1
Chari

ఉప్పుడు బియ్యం మిల్లు అద్దెకు వేలం ప్రకటన

కాకినాడ కాల్వ గట్టునవున్న కోనూరు రామస్వామి రైస్ అండ్ ఆయిల్ మిల్లు అను పేరుతోవున్న మిల్లు 23-10-1955 తేది ఉదయం గం. 9 లకు మిల్లు మూడు సం॥ రంలు అద్దెకు ఇవ్వకోనుటకు మిల్లు ఆవరణలో బహిరంగ వేలం వేయబడును. పాటలో పాల్గొనువారు పాట కాలమందు రు 3,000/-లు డిపాజిట్టు కట్టి సదరు వేలములో పాల్గొనవచ్చును. సదరు వేలం షరతులు పాట కాలమందు తెలియపర్చబడును.

షరా:- పాటలో యింతమాత్రము నిమిత్తం లేకుండా యీ లోపుగా సదరు మిల్లునుఅద్దెకు తీసుకొనువలయు వారు వచ్చి మిల్లు ప్రొప్రయిటర్లుతో మాట్లాడుకుని సెటిల్ చేసికొనవచ్చును. ప్రొప్రయిటర్లు, కోనూరు రామస్వామీ అండ్ సన్, కాకినాడ, 3-10-1955.

సంగ్రహ ప్రకటనలు

నోటీసు

శ్రీ కే. ఎన్. మణి యికనుండి మా ప్రతినిధి కాదు. మా తరఫున ఎవరైనా ఆయనతో ఎట్టి లావాదేవీలు జరిపినను, వారు తమ స్వంత బాధ్యతమీద చేసినవారవుదురు. అది మమ్ము బాధించగాను బైండు చేయదు. మోతీ అండ్ కో, కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు, మద్రాసు-3.

ప్రకటన

హిందుస్తాన్ స్టీల్ లిమిటెడ్,

ప్రకటన నం. పి ఎల్ -11 హార్టికల్చరిస్టు (తోట పెంపకము తెలిసినవారు) కావలెను. 5 సంవత్సరముల రెన్యూవబుల్ కంట్రాక్టు, అలవెన్సులు, అనుభవమునుబట్టి జీతము రు 350-30-770-ఇ బి-40-880/-

అర్హతలు: హార్టికల్చర్ (తోటపని) ముఖ్యమైన సబ్జెక్టుగా వ్యవసాయంలో బి. ఎస్ సి. ప్యాసై, రికగ్నైజు కాబడిన కొన్ని సంస్థలలో లాండ్ స్కేపింగ్ లో సహా హార్టికల్చరులో కనీసం పది సంవత్సరాలు అనుభవం కలిగి వుండవలెను.

నిర్ణీత ఫారములో దరఖాస్తులు పర్సనల్ ఆఫీసర్, హిందూస్తాన్ స్టీల్ లిమిటెడ్, 2 ఫెయిర్లీ ప్లేస్, కలకత్తాకు 5-11-55 తేది మించకుండా చేరునట్లు పంపాలి. కవరుమీద ఉద్యోగం పేరు సూపర్‌స్క్రైబ్ చేయవలెను. హిందూస్తాన్ స్టీల్ లిమిటెడ్ పేర క్రాస్ చేసిన పోస్టల్ ఆర్డరు ద్వారా రు 5/-లు చెల్లించి, నిర్ణీత దరఖాస్తు ఫారములు పర్సనల్ ఆఫీసరునుండి పొందవచ్చును.

జిల్లా బోర్డులు

(1 వ పేజీ తరువాయి)

కాంగ్రెసు కార్యవర్గం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

జిల్లా బోర్డుల ఎన్నికలను, సాధ్యమైనంత వరకు ప్రయోజన వోటింగ్ పద్ధతిలో సరాసరి ఎన్నికల ద్వారా జరిపించాలన్న అభిప్రాయానికి కూడా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ వచ్చిందని తెలుస్తున్నది.

తిరిగి మధ్యాహ్నం మూడుగంటలకు సమావేశమైనప్పుడు, పీటి తీరువారీలు అభివృద్ధి పన్నులు, రాష్ట్ర రాజకీయ మహాసభకు సంబంధించిన తీర్మానాలు, చర్చలు జరగగలవని తెలుస్తున్నది.

ఆంధ్రప్రభ

1955 అక్టోబర్ 9 ఆదివారం

ప్రజల కర్తవ్యం

రేపే (10 వ తేదీ సోమవారం నాడే) ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రచురణ. వివిధ రాష్ట్ర ప్రజల యోగక్షేమాల దృష్ట్యానే కాక, యావద్భారత దేశం శ్రేయోభివృద్ధి దృష్ట్యా కూడా రాష్ట్రాల పునర్విభజన సమస్యను శాంతంగాను, సాకల్యంగాను పరిశీలించడానికి ఇండియా ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించబోతున్నదని 1953 డిసెంబర్ 22 వ తేదీన భారత ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించాడు. ఈ ప్రకటనను అనుసరించి సరిగా మరొక వారానికే—డిసెంబర్ 29 వ తేదీన—అప్పటి ఒరిస్సా గవర్నర్ మిస్టర్ ఫజల్ అలీ అధ్యక్షుడుగాను, శ్రీ హృదయనాథ్ కుంజ్రూ, శ్రీ కేవలం మాధవన్ పణిక్కర్ సభ్యులుగాను రాష్ట్ర పునర్విభజన సంఘం నియమించబడింది.

భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజనకు దాదాపు అర్ధశతాబ్దిగా దేశంలో జరుగుతున్న ఆందోళనలో ప్రముఖంగా పాల్గొని రెండేళ్ళనాడు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొన్న ఆంధ్రరాష్ట్ర వాసులకు మిస్టర్ ఫజల్ అలీ అధ్యక్షతను నియమించబడిన ఈ కమిషన్ ప్రాధాన్యాన్ని గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ ప్రాధాన్యం కారణంగానే ఎప్పుడెప్పుడాటూ ఫజల్ అలీ కమిషన్ నివేదిక కోసం దేశప్రజలు ఎదురు చూస్తున్నారు; ఈ ప్రాధాన్యం కారణంగానే నివేదిక స్వరూపాన్ని గురించి ఊహాగానం విశేషంగా జరిగింది; "అభిజ్ఞ వర్గాలకు", "విశ్వసనీయ వర్గాలకు" ఊపిరి సలపనంతగా పని తగిలింది.

మరి ఇరవై నాలుగు గంటలలోనే నివేదిక వెలువడనుండగా ఊహాగానాలపై ఆధారపడి ఫజల్ అలీ కమిషన్ నివేదిక చేసిన సిఫారసులపై వ్యాఖ్యానించేయడం అనాలోచితమే కాక, అనుచితం కాగలదు. కాని, నివేదికలో ఏమి సూచనలు జరిగివున్నా, తమ అభిప్రాయాలలో, అభిమతాలలో, అభిరుచులలో యథాతథంగా వాటిద్వారా వ్యక్తం కావడం లేదని, అసంతృప్తి చెంది, ఆగ్రహావేశాలకు లోనై, లేనిపోని ఆర్భాటాన్ని చేయడమేమి, ఆందోళనకు దిగడమేమి భావ్యం కాబోదు. బాధ్యతగల ముగ్గురు పెద్ద మనుష్యులు క్లిష్టాతి క్లిష్టమైన ఒక ముఖ్య సమస్యపై వివిధాభిప్రాయాలను శ్రద్ధగా విని, ఒకటిన్నర సంవత్సరాలకు పైగా యుక్తాయుక్తాలన్నింటినీ సాకల్యంగా పరిశీలించిన మీదటనే తమ నివేదికను సిద్ధపరిచారు. కాబట్టి వారి సూచనలను ప్రశాంతంగా, తృణంగా ముందు పరిశీలించాలి; పిమ్మట వాటిని గురించి నిబ్బరంగాను, నిర్మాణాత్మకంగాను చర్చించాలి. ఎంత బాధ్యతతో ఫజల్ అలీ కమిషన్ వారు తమ సూచనలను చేశారో, అంత బాధ్యతతోనూ వాటిని పరిశీలించడం ప్రజలందరి విధి.

ఇంతకూ అలీ కమిషన్ వారి నివేదిక సూచనలతో కూడిందే కాని, అదొక తీర్పు కాదు. దాన్ని గురించి రాష్ట్రాలనే కాక, పార్లమెంటును కూడా తప్పక సంప్రదించగలమని, అటు తర్వాతనే అంతిమ నిర్ణయాలు జరగగలవని ఇండియా హోంశాఖామంత్రి పండిట్ పంత్ తోపాటు, ప్రధాని నెహ్రూ సయితం హామీ నిచ్చివున్నాడు. కనుక ప్రశాంత వాతావరణంలో, నిశ్చల చిత్తంతో, బాధ్యతగా వ్యవహరించిన వారికి తగినట్లు రేపు భారత పౌరులు ఫజల్ అలీ కమిషన్ నివేదికను అందుకో గలరని ఆశిస్తున్నాము.

అమెరికాలో కృత్రిమ ఉపగ్రహ నిర్మాణం ప్రారంభం

వాషింగ్టన్, అక్టోబర్ 8— చంద్రునివలె ఆకాశంలో భూమిచుట్టూ ప్రదక్షిణం చేయగల కృత్రిమ ఉపగ్రహాన్ని నిర్మించడం అమెరికా ప్రారంభించిందనీ, అది బహుశా బ్యాస్కెట్ బాల్ పరిమాణంలో వుంటుందనీ అమెరికన్ రక్షణ శాఖ కార్యాలయం నేడు ప్రకటించింది.

ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి పంపడానికి అవసరమైన రాకెట్‌ను నిర్మించడానికి గ్లెన్ మార్టిన్ విమాన నిర్మాణ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వబడింది. రాకెట్ మోటార్ నిర్మాణం కాంట్రాక్టు జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీకి ఇవ్వబడింది.

ఈ ఉపగ్రహం సరిగా ఏ రూపంలో ఎంత పరిమాణంలో వుండాలనే విషయం ఇంకా ఇదమిత్థంగా నిర్ణయం కాలేదనీ, అయితే, అనేక సున్నితమైన పరికరాలు, యంత్రాలు పట్టడానికి, ఆకాశంలో తిరిగే దీని గమనాన్ని, జాడను భూమి మీదనుంచి రేడియో పరికరాలు టెలిస్కోపుల మున్నగువాటి సహాయంతో పరిశీలించడానికి వీలైనంత పెద్దదిగా అది వుంటుందనీ రక్షణ శాఖ ప్రకటనలో వివరించబడింది.

బొంబాయిలో అగ్ని ప్రమాదం

లక్ష రూపాయల దూది దగ్ధం

బొంబాయి, అక్టోబర్ 7— ఉత్తర బొంబాయిలోని ఒక దూదివేళ్ళ కంపెనీలో నేటి సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు ఒక లక్షరూపాయల విలువగల దూది తగులబడిపోయింది.

దూది వేళ్ళను తయారు చేయడానికి ఉపయోగపడే ఉక్కు యంత్రాల రాపిడివల్ల నిప్పు రవ్వలు లేచినవట. అవి దగ్గరవున్న దూది గుట్టమీద పడగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పివేయడానికి ఏడు అగ్నిమాపక యంత్రాలు 40 నిమిషాల సేపు పోరాడినవి. ప్రమాదం సంభవించినప్పుడు 30 మంది కార్మికులు కంపెనీ భవనం లోపల వున్నారు. వారందరు సురక్షితంగా తప్పించుకొన గల్గారు.

నేతాజీ అదృశ్య గాథ దర్యాప్తు

త్వరలో అనధికార సంఘం

కలకత్తా, అక్టోబర్ 7— నేతాజీ సుభాష్ చంద్రబోసు అదృశ్యమైన విచిత్ర గాథను గురించి దర్యాప్తు చేయడానికి నేతాజీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తితో సహా ఒక అనధికార సంఘం నియమించబడుతుందని తెలుస్తున్నది.

ఈలాటి అనధికార సంఘాన్ని నియమించడానికి తను ప్రతిఘటించనని భారత ప్రధాని పండిట్ నెహ్రూ యుద్ధ సమయంలో నేతాజీకి సన్నిహితుడుగా వున్న మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్‌కు తెలియజేశారట.

(1 వ పేజీ తరువాయి)

ముఖ్య మంత్రి శ్రీ భీమసేన్ సచార్ ప్రసంగిస్తూ వరద పీడితుల సహాయ కార్యక్రమాలు చురుకుగా జరిపించడానికిగాను మంత్రులు, అధికారులతో ఒక ప్రత్యేక కమిటీ నియామకం జరిగినట్లు ప్రకటించారు. వరద బాధితుల నిధి సేకరణ కూడా ప్రారంభించామని చెప్పారు.

వరదలవల్ల దెబ్బతిన్న శరణార్థుల కటాల మరమ్మతులకుగాను శరణార్థుల సముద్ధరణశాఖ వారు లక్ష రూపాయలు మంజూరు చేశారని అర్థికమంత్రి సర్దార్ ఉజ్జల్ సింగ్ నేడిక్కడ ప్రకటించారు.

సైనిక, వైమానిక శాఖల సహాయ కార్యక్రమాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 7— పంజాబు, పెప్సు రాష్ట్ర ప్రభుత్వాలు, సైనిక వైమానిక బలాల సంయుక్త సహాయక కార్యక్రమాలు అంబాలా నుంచి ప్రారంభమైనవని నేడిక్కడ అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆరు డకోటా విమానాలు, ఒక హెలికాప్టర్ విమానం, రెండు ప్రత్యేక రకం విమానాలు అంబాలాలో వుంచారు. డకోటా విమానాలతో ఆహార పదార్థాలను సప్లయి చేస్తారు. హెలికాప్టర్ విమానాన్ని వరద ప్రాంతాలలో ఎత్తుగు ప్రాంతాలలో చిక్కుకున్న వారికోసం వినియోగిస్తారు మిగిలినవాటిని వరదల ఉధృతాన్ని తెలుసుకొనడానికి ప్రత్యేకించారు ఎప్పటికప్పుడు వరదల వార్తలు తెలుసుకొనడానికి సైనికశాఖకు చెందిన వైర్-లెస్ ఏర్పాట్లను కూడా వినియోగిస్తున్నారు. వరద పీడితుల కోసం మిలిటరీ మూడు వేల గుడారాలను పంపించారు కూడా.



రేపే (10 వ తేదీ సోమవారంనాడే) ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రచురణ

చిన్న, పెద్ద పరిశ్రమల వృద్ధికి మధ్యమ మార్గం

కార్వే కమిటీ చేసిన ముఖ్యమైన సిఫారసు

పంచదార మిల్లుల అభివృద్ధిని, ఉత్పత్తిని అరికట్టరాదని స్పష్టీకరణ

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 7— ఫ్యాక్టరీల ఉత్పత్తిని నిరాఘాటంగా కొనసాగించాలా, లేక కుటీర పరిశ్రమలపైనే పట్టుదలగా ఆధారపడివుండాలా అనే వాదోపవాదాలతో పనిలేకుండా ఆ రెండింటికి మధ్యే మార్గాన్ని అనుసరించాలని, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చిన్న పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమల ప్రతిపత్తిని గురించి పరిశీలించిన కార్వే కమిటీవారు తమ నివేదికలో సిఫారసు చేశారని తెలుస్తున్నది.

మిలు వస్త్రాల ఉత్పత్తి, ఇప్పుడున్న సాలీనా ఉత్పత్తి 500 కోట్ల గజాలకు పరిమితం చేయాలన్న సూచనను వీరు సమర్థిస్తూ పాదరక్షలు, నూనె మిల్లులు, బియ్యపు మరలవంటి ఫ్యాక్టరీల పెంపుదలను నిషేధించాలని సిఫారసు చేశారు కాని, పంచదార మిల్లులలో ఉత్పత్తి పెంచడానికి మాత్రం యిలాంటి నిషేధాన్ని వీరు సూచించలేదు.

గత నెలలో కుటీర పరిశ్రమల ప్రతిపత్తిని గురించి చర్చించిన ఎ. ఐ. సి. సి ఉపసంఘం వారికివలె, ఏ ఒక్క పరిశ్రమలోను యిప్పుడున్న ఫ్యాక్టరీల పనిగంటాలన్ను మాదనను కార్వేకమిటీ వారు చేయలేదు.

గత జూలై నెలలో ప్లానింగ్ కమిషన్‌చే నియమించబడిన కార్వే కమిటీ, ముందుగా తన సిఫారసులను 65 పేజీలలో క్లుప్తీకరించి ప్లానింగ్ కమిషన్‌కు అందజేశారు. పూర్తి నివేదికను యిక పది రోజులలో అందజేయ గలరట.

చేనేత పరిశ్రమ మినహా మిగిలిన కుటీర పరిశ్రమల విషయంలో కార్వే కమిటీ వారు చేసిన సిఫారసుల సారాంశం యిది:—

బియ్యపు మరలు:— కొత్తగా బియ్యపు మరలు ప్రారంభించ రాదన్న నిషేధంవల్ల, యిప్పుడున్న బియ్యపు మిల్లులు అదనంగా పొందనున్న ప్రయోజనాన్ని మాపీ చేయడానికి గాను సెలర్, సెలర్-హల్లర్ మిలు లన్నిటిమీదా, తగిన రేటులో ఎక్సయిజ్ సుంకాన్ని విధించాలి, ఇలా వచ్చిన సొమ్ముతో దంపుడు బియ్యాన్ని ప్రోత్సహించడానికి, అవసరమైతే తాత్కాలికంగా సబ్సిడీ యివ్వడానికి వినియోగించాలి.

(ఎ. ఐ. సి. సి. ఉపసంఘం వారు వచ్చే సీజనునుంచి హల్లరు మిల్లులను క్రమక్రమంగా మూయించివేయాలని, హల్లరు-సెలర్ మిల్లులను క్రమక్రమంగా మూయించి వేయాలని సిఫారసు చేసివున్నారు)

నూనె మిల్లులు—నూనె తీయడానికి యంత్రాల పద్ధతులు ఆచరణ సాధ్యం కానప్పుడు మినహా, తినుబండారాలకు వినియోగించే నూనెలు తీసే కొత్త మిల్లులకు పర్మిషన్ యివ్వకూడదు ప్రతి విత్తనాలను మిల్లులలో వినియోగించడానికి అవకాశాలను పరిశీలించి, వెజిటబుల్ ఆయిల్సును (వనస్పతి వగైరాలను) మిల్లులకు, తినుబండారాలకు వినియోగించే నూనెలను (ఎడిబుల్ ఆయిల్స్) గాను ఉత్పత్తికి ప్రత్యేకించాలి. అయితే ఇప్పుడున్న నూనె మిల్లులను పూర్తిగా వినియోగించుకొనడానికి అనువైన శాసనం జరగగలలన్న సూచనలు జరగలేదు.

పాదరక్షలు: పాదరక్షల ఫ్యాక్టరీలను పెంచరాదు కాని, యిప్పుడున్న ఫ్యాక్టరీల ఉత్పత్తికి గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించరాదు. (ఈ ఫ్యాక్టరీల విస్తరణను అరికట్టాలని మాత్రమే కాక, ఫ్యాక్టరీల ఉత్పత్తికి కూడా గరిష్ఠ ప్రమాణం నిర్ణయించాలని ఎ. ఐ. సి. సి. ఉపసంఘంవారు సూచించారు.)

అగ్గిపెట్టెలు: "ఎ" తరగతి ఫ్యాక్టరీలను విస్తరింప జేయరాదు ఇప్పుడున్న ఫ్యాక్టరీల ఉత్పత్తిని కూడా ఒక ప్రమాణంలో స్తంభింప జేయాలి అదనంగా సప్లయిలకుగాను "బి" "సి" "డి" తరగతుల ఫ్యాక్టరీలనుంచి పొందాలి

పంచదార: ఖాండసారీ పద్ధతిలో పంచదార ఎక్కువ వుండదు కనుక పంచదార ఫ్యాక్టరీల ఉత్పత్తిని నిరాఘాటంగా పెంచాలి. (కాంగ్రెసు వర్గాలలో చాలామంది పంచదార అధికోత్పత్తిని అరికట్టాలని కోరుతూ వస్తున్నారు.)

ఈ విధంగా 260 కోట్ల రూపాయల పెట్టుబడితో కుటీర పరిశ్రమల అభివృద్ధికి కార్వే కమిటీవారు సూచించిన పథకాలకింద దాదాపు 40 లక్షల మందికి పూర్తికాలంగాని, కొంత కాలంగాని పని చూపడానికి అవకాశం లేదు.

నూలు మిల్లులు

కార్వే కమిటీవారి పథకాలలోని 260 కోట్లలోను 80 కోట్ల రూపాయలు చేనేత పరిశ్రమకు పెట్టుబడిగా ఉద్దేశించబడింది టెక్స్‌టైల్ పరిశ్రమపై కార్వేకమిటీ చేసిన సిఫారసు లన్నిటిలోను, మరమగ్గాలకు సంబంధించినది అత్యంత వివాదాస్పదమైనదని అభిజ్ఞవర్గాలు భావిస్తున్నవి. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయాన్ని చేయవలసివున్నది కూడా.

వచ్చే కొన్ని సంవత్సరాలలోను దేశంలో అవసరం కాగల నూలును సప్లయి చేయడానికి కొత్తగా కనిపెట్టబడిన అంబర్ చరఖా వల్ల ఎంతవరకు అవకాశం వున్నదీ తెలుసుకొనే వరకు మిల్లులకు కొత్తగా మరమగ్గాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించరాదని ఎ. ఐ. సి. సి ఉపసంఘం వారు సిఫారసు చేశారు. కార్వే కమిటీ కూడా ఈ వాదనను అంగీకరిస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అంబర్ చరఖాకు సంబంధించిన పరిశీలనలు తెలియగలవని భావిస్తున్నారు కూడా. కనుకనే ఇప్పటినుంచి, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోగా కొత్తగా మరమగ్గాలను ఏర్పాటు చేయడానికి అనుమతించవలసినంత మాత్రాన దేశంలో నూలు కొరత ఏర్పడదని విశ్వసిస్తున్నారు.

వచ్చే అయిదు సంవత్సరాలలోను చేనేత పరిశ్రమకు, పాలకు ఏడున్నరకోట్ల పౌనుల నూలు అవసరం కాగలదని అంచనా వేస్తున్నారు 1956, 1957 లో అవసరం కాగల 15 కోట్ల పౌనుల నూలును, యిప్పుడున్న మరమగ్గాల ద్వారాను, ఇదివరకే సిఫారసు చేసిన మరమగ్గాల ద్వారాను సప్లయి చేయవచ్చునని ఈ కమిటీవారు భావిస్తున్నారు. పోతే కొత్తగా తలపెట్టే నూలు ఫ్యాక్టరీలు పబ్లిక్ రంగానికి చెంది వుండాలి లేదా సహకార పద్ధతితో నెలకొల్పబడినవిగా వుండాలి అని కూడా వీరు సూచించారు.

వచ్చే అయిదు సంవత్సరాలలోను అదనంగా కావలసిన వస్త్రాలకు చేనేత పైన ఆధారపడవచ్చునని, కనుకనే చేనేత మగ్గాలను పవర్ మగ్గాలుగా మార్చు చేయవలసిన అవసరం లేదని కార్వే కమిటీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయ పడ్డారు కాని ఇద్దరు సభ్యులు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు

ఈ విధంగా మరమగ్గాలు, పవర్ మగ్గాల విషయంలో టెక్స్‌టయిల్ దర్యాప్తు సంఘానికి, కార్వే కమిటీకి మధ్య విభిన్నాభిప్రాయాలు వచ్చినందున, కేంద్రం త్వరలోనే తుది నిర్ణయానికి రాగలదని భావిస్తున్నారు మరమగ్గాలకు లైసెన్సులు యివ్వరాదన్న నిర్ణయం ప్రభుత్వ విధానం మారినదన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది ఇక గత రెండు సంవత్సరాలుగా చేనేత మగ్గాలను పవర్ మగ్గాలుగా మార్చడానికి లైసెన్సులు యివ్వనప్పటికీ మైసూరు బొంబాయి రాష్ట్రాలలో లైసెన్సులు లేకుండానే వీటిని విరివిగా నెలకొల్పారని తెలుస్తున్నది.

గూడూరు డివిజన్‌లో 1357 ఎకరాల భూదానం

శ్రీ నెల్లూరు వెంకటరెడ్డి, శ్రీ మారంరెడ్డి రామస్వామిరెడ్డిగారల విరాళం

గూడూరు, అక్టోబర్ 7— గూడూరు డివిజన్ భూదాన యజ్ఞసమితి సభ్యులు శ్రీ పనువులేటి సిద్దయ్య నాయుడు (గూడూరు మున్సిపల్ చైర్మన్, నెల్లూరుజిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షులు) నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి జిల్లా కాంగ్రెసు కార్యదర్శి; ఏమగ వెంకటసుబ్బారెడ్డి (జిల్లాకాంగ్రెసు సభ్యులు); గుడేటి వీరబ్రహ్మాణం (ప్రజాపార్టీ జెనరల్ సెక్రటరీ); గణపతిఅయ్యరు (పి. పి. సి సభ్యులు); పలుబోలు బాలకృష్ణారెడ్డి (సంఘాలకులు)గార్లు చిన్న రావూరు, సూళ్ళూరుపేట తాలూకాలలో పర్యటించి 1357 ఎకరాల, 37 సెంట్ల భూమిని సేకరించారు.

భూదానమిచ్చిన దాతలు:—(1) శ్రీ నెల్లూరు వెంకటరెడ్డిగారు, (మైకా గని యజమాని, భూస్వామి) రాపూరు రాపూరు తాలూకాలోని మలిచేరు పక్కెరా గ్రామంలో తొన్న, అరిగల్, తోటపైర్ల కుపయోగపడే మెరక భూమి 1,250 ఎకరాలు; (2) శ్రీ మారంరెడ్డి రామస్వామి రెడ్డిగారు (భూస్వామి) ఏకిరి గ్రామం, సూళ్ళూరుపేట తాలూకాలోని మొలకలపూడి గ్రామంలో తోటపైర్ల కుపయోగపడు మెరక భూమి ఎ. 107-87 సెంట్లు.

పైలట్ భూదానపదయాత్రాదళం

విశాఖపట్టణం, అక్టోబర్ 8—అక్టోబర్ 1 వ తేదీన ఆచార్య వినోబాభావేగారు ఆంధ్రలో పర్యటన ప్రారంభించారన్న విషయం పత్రికా పఠిత లందరికీ తెలిసినదే. ఈ సందర్భంలో ఆయన రాకలోని విశేషాన్ని గురించి ప్రజలకు బోధించడానికి, గ్రామీణులమధ్య భూదానోద్యమానికి తగిన వాతావరణం కల్పించడానికి ప్రభాకర్జీ నాయకత్వాన ఒక పైలట్ పదయాత్రాదళం బయలుదేరింది. భావేగారు పర్యటన చేయబోయే గ్రామాలలో ముందుగా వెళ్ళి వారిని ప్రబుద్ధులజేయడం ఈ యాత్రాదళంలోని ప్రధానోద్దేశం. మార్చి నెలాఖరు వరకు వీరీ అఖండ పదయాత్రను కొనసాగిస్తారు

శ్రీ ప్రభాకర్జీ పల్లెపల్లెనా ఇలా ప్రబోధిస్తూ వెళ్తున్నారు:—

"మారణాయుధాలు సృష్టించుకొని సర్వనాశనానికి సన్నిహితమైన మానవ లోకానికి అభయహస్త మొసగిన భావేగారు తమ శాంతిసందేశాన్ని తీసికొని నేడు మీ దగ్గరకి వస్తూవున్నారు. ఇది మీ భాగ్యోదయానికి చక్కని అవకాశం. మీరు ఈ అవకాశాన్ని జారవిడుచుకొనకుండా ఆ శాంతి దూతకు ఘనంగా స్వాగత మివ్వండి. ఈ స్వాగతం భోజనాది సౌకర్యాల రూపంలో కాకుండా భూసంపత్, శ్రమదానాల రూపంలోను, గ్రామదానాల రూపంలోను జరగాలి.

"భూస్వాములు, ధనవంతులు మాత్రమే ఇందులో సక్రియగా పాల్గొనడానికి అర్హులని అనుకోవడం పొరపాటు బీదలకే విశేషించి యిందులో ప్రాముఖ్యముంది. అడవిలో ఒక పెద్ద చెట్టును కొట్టాలంటే దాని చుట్టూవున్న కంపచెట్లను ముందు కొట్టాలి. అలాగే ధనవంతుని హృదయంలోని లోభం నశించాలంటే అధిక సంఖ్యాకులైన బీద ప్రజానీకంలో త్యాగపూరితమైన వాతావరణం ఏర్పడాలి. బీదల ముడెలు విడిపోయినప్పుడు ధనవంతుల ఇనుపపెట్టెలు తమకు తామే తెరచుకొంటాయి. తమకు లాభదికారి మొదలు భిక్షాధికారివరకు తమ తమ అవకాశాలు కొద్దీ త్యాగశీలురై దానంచేసి పుద్యమ సాఫల్యానికి తోడ్పడే అవకాశముంది" భావేగారి కిచ్చే దానమేదయినా అది ఎంతయినా ప్రపంచశాంతి ఓటుగా పరిణమిస్తుందని శ్రీ ప్రభాకర్జీ చెప్పారు

ఈ యాత్రలో పురుషులు స్త్రీలు కూడా పాల్గొన్నారు. ఇందులో రామదాను, జె మునిస్వామి, కె. వీరాచారి, పి. ప్రకాశరావు మొదలయిన వారు ప్రముఖులు. స్త్రీలలో మైత్రి, అనసూయగారలు కూడా వున్నారు. వీరంతా సేవాగ్రాం ఆశ్రమ నియమాలను పాటిస్తూ తమ పదయాత్రను కొనసాగిస్తూ వున్నారు. 2-10-55 తేదీన శ్రీకాకుళం జిల్లా మొయిద నుండి బయలు దేరిన ఈ యాత్రాదళం నేటికి విశాఖపట్టణం చేరుకుంది.

నిర్మాణ కార్యకర్తల సభ

ఆనందాశ్రమం, అక్టోబర్ 8— ఆంధ్రరాష్ట్ర నిర్మాణ కార్యకర్తల సంఘ కార్యదర్శి వి. వీరబ్రహ్మముగారు ఇట్లు ప్రకటిస్తున్నారు.

"పూజ్య వినోబాజీ ఆంధ్రరాష్ట్రములో పర్యటిస్తున్న సందర్భంలో రాష్ట్రంలోని నిర్మాణ కార్యకర్తలందరిని ఒకచోట సమావేశపరుపవలెనని ఈనెల 18 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విజయనగరంలో గాంధీ సౌభాగ్య ఆశ్రమంలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణ కార్యకర్తల మహాసభ శ్రీ మోతే నారాయణరావుగారి అధ్యక్షతను జరుపుటకు ఏర్పాట్లు చేయబడుచున్నవి. ఈ సమావేశములో శ్రీ వినోబాజీ ఉపన్యసిస్తారు. ఈ సభకు కార్యకర్తలెల్లరు విచ్చేయ కోరుచున్నాము. వసతులను గురించి శ్రీ వసుమర్తి వీరభద్రస్వామి, గాంధీ సౌభాగ్య ఆశ్రమం విజయనగరం చిరునామాకు తెలుప గోరుతున్నాము."

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘన సన్మానం

గాంధి జయంతి సందర్భాన విజయవాడలో

విజయవాడ, అక్టోబర్ 8— గాంధి జయంత్యుత్సవాల నిర్వాహణ సంఘం యాజమాన్యాన నేటి ఉదయం ఇక్కడ జరిగిన సభలో "ఆంధ్ర కేసరి" శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని విజయవాడ పౌరులు ఘనంగా సన్మానించారు.

శ్రీ ప్రకాశంగారిని రహదారి బంగళా వద్దనుంచి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వరకు ఊరేగింపులో తీసుకొని వెళ్ళారు.

వేద మంత్ర పఠనం మధ్య శ్రీ ప్రకాశం పంతులుగారు పుష్పమాలాలంకృతులు చేయబడ్డారు

పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ మరుపిళ్ళ చిట్టి (ఎం. ఎల్. ఎ.) గారు శ్రీ ప్రకాశంగారికి నూతన వస్త్రాలను బహూకరించారు

లోకసభ డిప్యూటీస్పీకర్ శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసుకమిటీ అధ్యక్షుడు శ్రీ ఆలూరి సత్యనారాయణరాజుగార్లు ఆంధ్రులకు శ్రీ ప్రకాశంగారు చేసిన సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు.

నేటిసాయంత్రం మునిసిపల్ ఆఫీసు ఆవరణంలో బహిరంగసభ జరుగుతుంది. గాంధి జయంత్యుత్సవాల సంఘంవారు ఆ మహాసభలో "ఆంధ్రకేసరి" శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారికి ఆయనపట్ల గౌరవ ప్రపత్తులకు చిహ్నంగా రజితపేటికలో ఒక బంగారు అశోక స్తంభాన్ని బహూకరిస్తారు

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసుకమిటీ కార్యవర్గ సమావేశం సందర్భంలో ఇక్కడికి వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు, శ్రీ ఎన్ బి పి పట్టాభిరామారావుగారు, ఇతర పెక్కుమంది నాయకులు బహిరంగ సభలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించబడినారు.

ఏజెన్సీ ప్రాంతంలో గవర్నర్ పర్యటన

భద్రాచలం, అక్టోబర్ 6- తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది నవంబర్ చివరి వారంలో నాలుగు రోజులపాటు పర్యటించగలరని తెలుస్తున్నది.

కార్మికులకు భీమా సౌకర్యం

విశాఖపట్టణంలో ప్రారంభోత్సవం

విశాఖపట్టణం, అక్టోబరు 7— ఆంధ్రలో కార్మికులకు ప్రభుత్వ భీమాసౌకర్యం కలిగించే పథకానికి కేంద్ర ప్రభుత్వం డిప్యూటీ కార్మికమంత్రి శ్రీ ఆబీదాలీ వేడిన్నుట ప్రారంభోత్సవం చేశారు. ఈ పథకం వల్ల విశాఖపట్టణం, నెల్లిమర్ల, చిటివలస, ఏలూరు, విజయవాడ మంగళగిరి, గుంటూరులలోని దాదాపు 18,000 ఫ్యాక్టరీ కార్మికులకు సహాయం జరుగుతుంది. రాష్ట్రప్రభుత్వం [illegible] వీరికోసం ఏడు స్టేటు ఇన్సూరెన్సు డిస్పెన్సరీలను ప్రారంభిస్తున్నది కూడా.

స్టేట్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కర్నల్ అల్యూక్విని వివిధ రాష్ట్రాలలో ఈ స్కీము అమలు జరుగుతున్న వివరాలను తెలియజేశారు.

శ్రీ అబీదాలీ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ స్కీమును, ద్వితీయ ప్రణాళిక గడువుతో షావుకారు గుమాస్తాలు కమ్మర్షియల్ సంస్థలలో పని చేస్తున్న వారికి కూడా వర్తింపజేయాలన్న యోచన అన్నారు.

శ్రీ కొత్త రఘురామయ్య

మద్రాసు, అక్టోబర్ [illegible] కాంగ్రెసు పార్టీ కార్యదర్శి రామయ్యగారు నేడిక్కడ్నించి కలకత్తా వెళ్ళారు. అక్కడ ఆయన కలకత్తాలో రాష్ట్రేతర సభకు అధ్యక్షత వహిస్తారు, పరిసర పారిశ్రామిక ప్రాంతాల నుండి వస్తున్న ఆంధ్రుల ప్రతినిధి మంది ఈ మహాసభకు హాజ

"శ్రీ రామాంజనేయ యుద్ధం" నాటకం

మద్రాసు, అక్టోబర్ 8— పాండురంగ విఠల్ నాట్యమండలివారు జార్జిటౌన్ లో దర్బా మహాల్‌లో 9 వ తేది ఆదివారం సాయంత్రం "శ్రీ రామాంజనేయ యుద్ధం" నాటకాన్ని ప్రదర్శిస్తారు. దీనికి శ్రీ యస్. వి. రంగారావు బి. యస్. సి. అధ్యక్షత వహిస్తారు

తెలుగు నాటక ప్రదర్శనం

మద్రాసు, అక్టోబర్ 8—ఆర్మీనియన్ వీధిలోని సెంట్ మేరీస్ హాలులో కామర్స్ పట్టభద్రుల సంఘ సహాయార్థం అక్టోబర్ 9 వ తేదీ సాయంకాలం 6-30 గంటలకు ఆంధ్ర అభ్యుదయ నాటక కళా సమితివారు "వారాలి" నాటకాన్ని ప్రదర్శిస్తారు. గిడుగు సీతాపతిగారు అధ్యక్షత [illegible]

భువనేశ్వర్, అక్టోబర్ [illegible] ఒరిస్సా మంత్రివర్గంపై ప్రతిపక్ష నా[illegible] సుధాకర్ విశ్వాసరాహిత్య [illegible] న్ని ప్రతిపాదించడానికి అసెంబ్లీ స్పీకర్ [illegible] తించారు. ఈ ప్రతిపాదనపై 10, 11 తేదీలలో చర్చ జరగాలని ఆయన నిర్ణయించారు.

రస్సెల్‌కు శాంతి బహుమానం

పియర్స్ సైక్లోపీడియావారి బహూకరణ

లండన్, అక్టోబర్ 8—పియర్స్ సైక్లోపీడియావారి వార్షిక రజత "పియర్స్ [illegible]" సుప్రసిద్ధ తత్త్వవేత్త, రచయిత [illegible] లార్డ్ బెర్ట్రాండ్ రస్సెల్‌కు నేడు బహూకరించబడింది. శాంతిస్థాపనకు ఆయన సాగించిన కృషికి ప్రశంసా చిహ్నంగా ఈ ట్రోఫీ యివ్వబడింది.

బహుమాన స్వీకరణానంతరం రస్సెల్ యిలా అన్నారు:

"యుద్ధం ఊహించ లేనంతటి భయంకరమైనదిగా భావించబడే రోజు వస్తుందని నేను ఇంకా దృఢంగా నమ్మడంలేదు.

"అయితే అలా భావించగల మదిన వచ్చే అవకాశం చాలా కన్పిస్తున్నది కూడా. ఇంత వరకు ఎన్నడూ ఊహించని విధంగా ప్రపంచం సహకారం వైపు పురోగమిస్తున్న మాట కూడా నిజం."

రాజభవన్ వార్తలు

కర్నూలు, అక్టోబర్ 7

ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేది నేడు రాజభవన్‌లో [illegible] శ్రీ కళా వెంకటరావు పరిశ్రమలు, ప్లానింగ్, కార్మికశాఖల కార్యదర్శి శ్రీ ఆర్. ప్రసాద్ (ఐ. సి. ఎస్.), [illegible] కార్యదర్శి శ్రీ [illegible] (ఐ. ఎస్.), అడ్వకేట్ శ్రీ [illegible] రావుగార్లను కలుసుకున్నారు.

ఆంధ్రపత్రిక వివిధవ్యాసానుబంధం

భూదానోద్యమానికి ఆంధ్ర రాష్ట్రంలో పరిపూర్ణ ఫలసిద్ధి

— శ్రీ సుబ్రహ్మణ్యం

సర్వోదయమనే పదాన్ని ప్రప్రథమంగా వాడింది గాంధీజీ. జాన్ రస్కిన్ కృతమైన 'అన్ టు దిస్ లాస్ట్' అనే ఆంగ్ల గ్రంథాన్ని ఆయన గుజరాతీలోకి అనువదించి సర్వోదయమని నామకరణం చేశారు. ఆ గ్రంథం ప్రభావం మహాత్ముని జీవితంలో పెద్దగా కనబడుతుంది.

సర్వోదయమనగా సర్వజన వికాసమని అర్థం. అందరు ప్రజలు న్యాయవిహితమైన తమ కర్తవ్యమును గుర్తెరిగి శ్రమఫలితంతో యోగ్యజీవనం నెరపటం, అన్ని వృత్తులకు సమాన గౌరవప్రతిపత్తి లభ్యపరచటం దీని పై ఆంతర్యం అధిక సంఖ్యాక ప్రజల ... లక్షించుతుంది. ప్రజాస్వామ్యంలో ... ఆస్కారముంది. కాని, ... సమాజంలో అన్ని పార్టీలవారు ... దుచేత దీనిని ... ప్రజా... కూడా అనవచ్చును.

మహాత్ముని నిర్యాణానంతరం 1949 మార్చి 2 వ వారంలో మధ్యభారత్‌లోని ... పరిసరాలలో మొట్టమొదటి సర్వోదయ సమ్మేళనం జరిగింది. దేశంలోని నిర్మాణ కార్యక్రమాలన్నింటిని కలిపి సర్వ సేవాసంఘంగా రూపొందించాలనే నిర్ణయం ఈ సమావేశంలోనే చేయబడింది. రెండవ సమ్మేళనం (1950) ఒరిస్సాలోని 'అంగుల్'లోను, 3 వ సమ్మేళనం 1951 హైదరాబాదులోని శివరాంపల్లిలోను జరుపబడినవి. గ్రామ రాజ్య స్థాపనకు శివరాంపల్లి సమ్మేళనం నాందియైనది. స్వరాజ్యాన్ని సాధించిన అహింసా మార్గంలోనే గ్రామరాజ్యాన్ని కూడ సాధించాలనే నూతన దీక్షబోధ చేశారు వినోబాజీ ఈ సమ్మేళనంలో. తరువాత కొన్ని మాసాలకు తెలంగాణాలో అశాంతి ప్రజ్వరిల్లినది. ... కాలినడకన తెలంగాణా చేరుకొన్నారు. ... పల్లె తిరిగి అశాంతి హేతువు ... తెలుసుకున్నారు. తీరని దారిద్ర్యం, అంతులేని ఐశ్వర్యం—రెండూ ప్రక్కప్రక్కనే తాండవిస్తుండటం ఈ ప్రళయానికి హేతువనే నగ్నసత్యం ఆయనకు అక్కడ ప్రత్యక్షంగా గోచరించింది.

ఏప్రిల్ 18 వ తేదీన నల్లగొండజిల్లా పోచంపల్లి ... పర్యటిస్తూ మీ కష్టాలకు హేతువేమిటో చెప్పమని ఆయన వారిని కోరారు. వారు ... మీకు కొంత భూమి యిస్తే దున్నుకు బ్రతుకుతా మన్నారు. తరువాత పోచంపల్లి ఊర్లో, గ్రామస్థులు హరిజనులు అందరు ప్రార్థనా సమావేశానికి హాజరైనారు. వినోబాజీ భూస్వాములను ఉద్దేశించి 'మీ పేదసోదరులకోసం మీలో కొంత భూమి దానంచేసేవారెవరైనా ఉన్నారా?" అని ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి అనే ఒక దాత నేను 100 ఎకరాలు యిస్తున్నా నన్నాడు. వినోబాజీకి ఆశ్చర్యం వేసింది. మళ్ళీ మీరన్నది నిజమేనా అని ఆరెడ్డిగారిని ప్రశ్నించారు. కావలిస్తే వ్రాసిస్తానన్నాడు శ్రీ రెడ్డి. మరువాడు దానపత్రం పూర్తి చేయబడినది.

ఉద్యమ సంకల్పం

మహాత్ముని నిర్యాణంచెందినప్పటినుండి వినోబాజీ నేటి సంఘ వ్యవస్థలో అహింసాత్మకమైన మార్పు త్వరితంగా గావించే మార్గమేమిటని తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ దృష్టితోనే దేశమంతా కాలినడకన తిరుగ నారంభించారు. భూదాన యాత్రకు పూర్వమే ఆయన పాదచారియై వివిధ ప్రాంతాల పర్యటించి యున్నారు. పోచంపల్లిలో దైవికంగా జరిగిన యీ సంఘటన ఆయన ఆలోచనలో పెట్టింది. పద్ధతిచెప్పితే ఒక వ్యక్తి హృదయం మారినప్పుడు అలాగే అందరు వ్యక్తులలోను మార్పు సంభవించరాదా అనే భావం ఆయనకు కలిగింది. అటునుంచి హైదరాబాద్ సరిహద్దులవరకు గ్రామగ్రామంలో దాన క్రియనుగురించి సందేశిస్తూ ప్రయాణం చేశారు పోచంపల్లిలో వలెనే ప్రతి గ్రామంలోను యెంతో కొంతభూమి దానంగా లభ్యపడింది. ఆయన హైదరాబాద్ సరిహద్దులు దాటి మధ్య ప్రదేశ్‌లో ప్రవేశించే సరికి సుమారు 15 రోజులలో 12,201 ఎకరం దానం లభించినది.

ఢిల్లీయాత్ర

ప్లానింగ్ కమిషన్ పిలుపు నందుకొని 1951 సంవత్సరంలో వినోబాజీ మధ్యప్రదేశ్, వింధ్యప్రదేశ్, మధ్యభారత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములలో భూదానప్రచారం చేసుకుంటూ ఢిల్లీ చేరుకొన్నారు. ఢిల్లీలో 11 రోజు లున్నారు. కమిషన్‌తో సంప్రతింపుల అనంతరంమళ్ళీ ఉత్తరప్రదేశ్‌లో పాదయాత్ర ప్రారంభించారు. కమ్యూనిస్టు కల్లోలముల వలనే హైదరాబాదులో భూమి దానం లభించిందని గతంలో కొందరు చేసియున్న విమర్శలు ఢిల్లీ యాత్రలో నిరాధారములని తేలిపోయినవి. తెలంగాణాలో రోజుకు సగటున 200 ఎకరాలు లభించగా ఢిల్లీ యాత్రలో రోజుకు 300 ఎకరాలు లభించింది. ఉత్తరప్రదేశ్ యాత్రలో యిది యింకా పెరిగింది. ఈ విధంగా యావద్దేశంలోను యీ ఉద్యమానికి పూర్తి సహకారం లభించగలదని స్పష్టమైనది.

చతుర్ధ సర్వోదయ సమ్మేళనం

ఉత్తరప్రదేశ్‌లో భూదాన సంపదయాత్ర సాగిస్తూ వినోబాజీ 1952 ఏప్రిల్ నాటికి కాశీ చేరుకున్నారు. కాశీ సమీపంలోని సేవాపురి గ్రామంలో ఏప్రిల్ 13 నుండి 16 వరకు చతుర్థ సర్వోదయ సమ్మేళనం జరిగింది. ఆ నాటికి దేశం మొత్తంలో లక్ష ఎకరాలకు పైగా భూమి దానం లభించింది. దేశంలోని 5 లక్షల పల్లెలలో కనీసం గ్రామానికొక సర్వోదయ కుటుంబమైనా 1954 లోపల ఏర్పడాలని, అందుకుగాను ఆ గడువులోపల కనీసం 25 లక్షల ఎకరాల భూమిదానం సేకరించాలని ఈ సమ్మేళనం తీర్మానించింది. కార్యకర్తలలో ఇదాది నూతనోత్సాహం పెల్లుబికి ఉద్యమం అన్ని రాష్ట్రాలకు విస్తరించింది 1952 సెప్టెంబర్‌తో యు. పి యాత్ర ముగిసినది భూమి దాదాపు 3 లక్షల ఎకరాలవరకు పెరిగింది యు. పి నుండి వినోబాజీ బీహారులో ప్రవేశించారు బీహారు రాష్ట్ర కాంగ్రెసు తన అధీన సంఘములందలి కార్యకర్తలకు, కాంగ్రెసు శాసన సభ్యులకు, మంత్రులకు, కనీసం 6 వ వంతైనా తమకున్న భూమిలో దానం చేసి ఈ ఉద్యమానికి సహాయ పడవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ తీర్మానించినది బీహారు సర్వోదయ కార్యకర్తల సంఘం, బీహారు ప్రజాసోషలిస్టు పార్టీ కూడ యిట్టి తీర్మానమునే గావించినవి. 1953 మార్చి నాటికి వినోబాజీ చాండిలివరకు చేరుకున్నారు.

పంచమ సర్వోదయ సమ్మేళన

1953 మార్చిలో పంచమ సర్వోదయ సమ్మేళనం చాండిల్‌లో జరిగింది సోషలిస్టు ప్రముఖుడు శ్రీ జయప్రకాశ్ వినోబాజీ పరిచయము తొలిగా లభించిన దిప్పుడే. అప్పటికి దేశం మొత్తంమీద 11 లక్షల ఎకరముల భూమిదానం సేకరింపబడినది 1954 ఏప్రిల్ నాటికి వినోబాజీ బుద్ధగయ చేరుకున్నారు. అనగా ఈ రెండేళ్లు వినోబాజీ బీహారులోనే పద యాత్ర సాగిస్తున్నారన్నమాట.

బుద్ధగయ షష్ఠమ సమ్మేళనం

1954 ఏప్రెల్‌లో బుద్ధగయలో 6 వ సర్వోదయ సమ్మేళనం జరిగింది. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాన మంత్రి నెహరూ ఆచార్య కృపలానీ, ఉప రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ మొదలైన ప్రముఖ దేశ నాయకులందరూ ఈ సమావేశానికి హాజరై ఉద్యమ ప్రగతిని ప్రశంసించారు. గ్రామరాజ్య వ్యవస్థ దిశగా యీ ఉద్యమం దేశాన్ని ముందుకు నడపగలదను విశ్వాసం వెలిబుచ్చారు. సేవాపురి (1952) సమ్మేళనం నాటి ... మించి అదనంగా మరి ఏడు లక్షల ఎకరాలు అనగా 32 లక్షల ఎకరాల భూమిదానం ఆనాటికి లభించింది. ఉద్యమ వ్యాపకశక్తి పెరిగడంతో ఉద్యమ సందేశాన్ని గ్రామగ్రామానికి అందించగల కార్యకర్తలు కూడా యెక్కువగా అవసరమైనారు. ఇందుకుగాను శ్రీ జయప్రకాశ్ బుద్ధగయ సమ్మేళనంలో జీవనదానం ప్రారంభించారు. సుమారు 1000 మంది జీవనదానం చేశారు.

సంపద, శ్రమ, బుద్ధి దానాల వ్యాప్తి

భూమితోపాటు సంపద కూడా వికేంద్రీకృతం కావలసిందే. దేశంలో ప్రధాన ఉత్పత్తి సాధనం వ్యవసాయం గనుక ముందుభూమి ద్వారా సమ సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే మిగతా రంగాలలో అది వ్యాపించటం సులువు కనుక భూదాన ప్రగతి వేగంగా పడటంతో దానితోపాటు సంపద, బుద్ధి, శ్రమదానములు కూడా ప్రారంభింపబడినవి భూమిని వితరణ పొందినవారికి విత్తనములు ఎడ్లు మొదలైనవి సంపదదానము, సాధన సంపత్తి దానముల ద్వారా అందజేయుటకు అవకాశముకలిగినది

పూరీ సప్తమ సర్వోదయ సమ్మేళనం

1955 ఫిబ్రవరి 2 వ వారంలో వినోబాజీ బీహారు యాత్ర ముగించుకొని అదేవారంలో ఒరిస్సాలో ప్రవేశించారు. అప్పటికి దానంగా వచ్చిన భూమి 37 లక్షలు. కార్యకర్తలు విశేషించి భూవితరణ కార్యక్రమంమీద దృష్టి లగ్నంజేసి యున్నందున 1954 లో వలె భూమి దానం యెక్కువగా పెరుగలేదు. కాని ఉద్యమ ప్రచారం మాత్రం కనీసం దేశంలోని రెండు లక్షల పల్లెలకైనా అందివుంటుంది. దాతలసంఖ్య సుమారు 3 1/2 లక్షలు. 1957 లోగా 5 కోట్ల ఎకరముల భూమిదానం సేకరించి భూ... పరిష్కారం సాధించాలని ఈ సమ్మేళనం దేశానికి పిలుపు నిచ్చింది. ఒరిస్సా రాష్ట్రం యీ పిలుపును సహృదయపూర్వకంగా అందుకుంది. ఈ ఆగస్టు మాసాంతానికి ఒరిస్సాలో 400 లకు పైగా గ్రామదానాలు లభించినవి కార్యకర్తలు దుర్గమమన్య ప్రాంతాలకుకూడా వెళ్ళి ఉద్యమ సందేశం అందించారు.

అక్టోబర్ 1 వ తేదీ

అక్టోబరు 1 వ తేదీ వినోబాజీ ఆంధ్రలో ప్రవేశించారు. ఈ ఉద్యమం తెలుగు దేశంలోని తెలంగాణాలో పుట్టింది. కనుక యిందు యితర రాష్ట్రముల కంటె ఆంధ్రుల కెక్కువ బాధ్యతవున్నది ...

(మిగతా 6 వ పేజీలో)



ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో పశ్చిమ బెంగాల్ ఆహారశాఖామంత్రి శ్రీ పి. సి. సేన్ ప్రసంగిస్తున్నారు. ఆంధ్రా అసోసియేషన్, శ్రీ నారాయణ నాట్యమండలి, ఆంధ్ర సంఘం, కిడర్ పూర్ ఆంధ్ర స్కూలుసంయుక్త యాజమాన్యాన సభ జరుపబడింది. సెంట్రల్ లైబ్రరీ లైబ్రేరియన్ శ్రీ బి. యస్. కేశవన్ సభకు అధ్యక్షత వహించారు

ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ

మొత్తం ఆగ్నేయ ఆసియాకే ఆదర్శప్రాయమైన గ్రంథాలయం

రచన శ్రీ డి. ఆర్. కలియా

భారతవర్షంలో ఒక అపూర్వమైన అభివృద్ధి శకం ప్రారంభమైంది. ఇంతవరకూ ఉపేక్షించబడిన అనేకరంగాల్లో, అనేక పురోభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. వాటిలో గ్రంథాలయాల సేవ ఒకటి. ఢిల్లీలో పబ్లిక్ లైబ్రరీ నెలకొల్పబడటం భారతగ్రంథాలయోద్యమ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం.

ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానికసంస్థ, భారత ప్రభుత్వాలచే ఢిల్లీలో ఆగ్నేయాసియాకే ఆదర్శప్రాయంగా వుండేటట్లు యీపబ్లిక్‌లైబ్రరీ నెలకొల్పబడింది. నాలుగేళ్ళక్రితం—అంటే 1951 అక్టోబరు 27 వ తేదీన భారత ప్రధాని జవాహర్‌లాల్‌నెహ్రూ యీ లైబ్రరీకి ప్రారంభోత్సవం జరిపారు. ఏడాది పొడుగునా వారానికి ఏడు రోజులూ రోజుకు 12గంటలచొప్పున యీ గ్రంథాలయం పనిచేస్తుంది. ఇది పుస్తకాలిచ్చేమామూలు లైబ్రరీకాదు. ఇది ఒక సామాన్యమైన సామాజిక సాంస్కృతిక కేంద్రం కూడాను. ఎవరైనా ఒక బాధ్యతగల వ్యక్తి హామీ వుండేవాలు. ఈలైబ్రరీ నుంచి అందరూ పుస్తకాలు తెచ్చుకోవచ్చును. ఇంతవరకూ యీ గ్రంథాలయంలో సభ్యులుగా చేరిన సంఖ్య 27వేలు. నెలకు 15వందలచొప్పున యీ లైబ్రరీలో కొత్తగా సభ్యులు చేరుచున్నారు.

65 వేల గ్రంథాలు

ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 65 వేల పుస్తకాలున్నాయి. నెలకు రెండువేలచొప్పున ప్రతినెలా కొత్తగ్రంథాలు చేర్చబడుతున్నాయి. ఇంటికి పుస్తకాలిచ్చేపద్ధతి కూడా సులభమైనదే. ఇంటికి పుస్తకాలు తీసుకొనివెళ్ళే వారు సంతకాలు చేయనక్కరలేదు. పైగా లైబ్రరీలోని పుస్తకాలను కొనమని సూచించవచ్చును. ఆ పుస్తకం కొన్నతరువాత, ఆ పుస్తకంపేరు సూచించిన సభ్యునికావిషయం తెలియజేస్తారు. రోజుకు 12 వందల పుస్తకాలచొప్పున యీ లైబ్రరీ గృహపఠనం నిమిత్తం సభ్యులకు పుస్తకాలనిస్తోంది. గత నాలుగు సంవత్సరాలలోనూ 14లక్షల గ్రంథాలను సభ్యులు యీ లైబ్రరీనుంచి తెచ్చుకున్నారు. బహు కొద్దితప్ప మిగిలిన పుస్తకాలన్నీ గ్రంథాలయానికి తిరిగి చేరడమే యీ గ్రంథాలయాభివృద్ధిపట్ల ప్రజలు చూపుతున్న ఆసక్తికి నిదర్శనం.

పిటికిలోను, గ్రంథాలయ ఆవరణలోనే చదువుకునే నిమిత్తం పత్రికలూ, విజ్ఞాన సర్వస్వాలూ, నిఘంటువులూ, వివిధ విషయాలను తెలియజేసే ప్రపంచ దర్శనులూ కూడా యీ లైబ్రరీలో ఎన్నోవున్నాయి. వివిధపుస్తకాలను గురించిన సమాచారాన్ని సభ్యులకు తెలియజేసేందుకుగాను సలహాదార్లు కూడా నియమించబడ్డారు.

బాలల పఠన మందిరం

బాలల పఠనమందిరం యీ లైబ్రరీలో ఒక ప్రత్యేకత. బొమ్మలతో, చిత్రరువులతోనూ యీమందిరం ఎంతో ఆకర్షణీయంగా అలంకరించబడింది. ఇందులో 5, 15 ఏళ్ళ మధ్య వయస్సుగల బాలురకు వివిధవిషయాలను గురించి తెలియజేసే బొమ్మల పుస్తకాలూ, పత్రికలూ వున్నాయి. వీరు కూడా పుస్తకాలు యింటికి తీసుకు వెళ్ళవచ్చును. ఈ విధంగా రోజుకు సగటున రెండు వందల పుస్తకాలు బాలలకు యిళ్ళకు యివ్వబడుతున్నాయి.

సాంస్కృతిక కేంద్రం

పుస్తకాల నివ్వడమేగాక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేనిమిత్తం ఒక సామాజిక విద్యావిభాగంకూడా యీ లైబ్రరీలో ఏర్పాటు చేయబడింది. నాటకాలూ, చర్చలూ, ఉపన్యాసాలూ, ప్రదర్శనలూ, చలనచిత్ర ప్రదర్శనలూ-వీటిని యీశాఖ ఏర్పాటు చేస్తుంది.

సంచార గ్రంథాలయం

ఈ లైబ్రరీకి చాలాదూరంగా వున్న ప్రాంతాలలో నివసించే వారిసౌకర్యంనిమిత్తం ఒక సంచార గ్రంథాలయం కూడా ఏర్పాటుచేయబడింది. ఢిల్లీలోనూ, ఢిల్లీకి చుట్టుపట్ల మొత్తం 15 కేంద్రాలలో యీసంచార గ్రంథాలయం సభ్యులకు పుస్తకాల నందజేస్తుంది. గత రెండుసంవత్సరాలలోనూ 1,12,000 పుస్తకాలు యీవిధంగా గ్రంథాలయ సభ్యులకు అందజేయబడ్డాయి.

ఇంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచీ, పరదేశానికి పొరుగునువున్న దేశాలనుంచీ వచ్చిన అభ్యర్థులకు యిక్కడ గ్రంథాలయ నిర్వహణలో శిక్షణ గరుపబడుతోంది. దేశంలోని వివిధ సంస్థలకు, గ్రంథాలయాలకు సంబంధించిన వివిధ విషయాలపై యీ లైబ్రరీ సలహాలను కూడ యిస్తోంది.

క్లుప్తంగా చెప్పాలంటే గ్రంథాలయాల అభివృద్ధికి ఢిల్లీ పబ్లిక్‌లైబ్రరీ యింతవరకూ నిర్వహించిన పాత్ర నిరుపమానమైనది.

బాల గ్రంథాలయాలు

— అవి నడపవలసిన తీరు

రచన
హెచ్. మెకాల్విన్
(పాతకాల పుస్తకాలయ నిర్వాహకుడు, న్యూజీలాండ్)

ప్రపంచమంతటా యీనాడు పెద్దలూ వివేకవంతులూ అయిన ప్రజలు ముఖ్యంగా బాలబాలికల మానసికాభివృద్ధికి సంబంధించిన సమస్యల గురించి ఎంతో మదనపడుతున్నారు. ఈనాడు శైశవావస్థలో ఉన్న బాలబాలికలంతా పెరిగి పెద్దవారయే లోపల ఆధునిక ప్రజాస్వామిక సమాజంలో (బతుకుతెరువు) చూచుకోడానికి, పౌరులుగా తగిన పాత్ర వహించడానికి చాలిన శక్తి సామర్థ్యాలను ఎలా సంపాదించుకోగల్గుతారు? నిర్దిష్టమైన ఆశయాలతో సుఖమయమైన జీవితం గడపడానికి తగిన అభినివేశాలనూ అభిరుచులనూ ఎలా అలవర్చుకోగల్గుతారు? అనే ప్రశ్న సర్వసామాన్యంగా తలిదండ్రులను వ్యాకులపరచడం సహజం.

ప్రతి వ్యక్తీ జ్ఞానాన్ని ఆర్జించవలసిన ఆవశ్యకత, ఒకరి నొకరు అవగాహన చేసుకోవలసిన అవసరం ప్రపంచ చరిత్రలో ఇదివర కెన్నడూ ఏర్పడనంత అధికంగా యీనాడు ఏర్పడ్డాయి. ఆదేశాలు, అభిప్రాయాలనూ, భావాలనూ ఒకరికొకరు వ్యక్తం చేసుకొనే మార్గాలు యీనాడు పూర్వంకన్నా ఎన్నోరెట్లు అభివృద్ధి అయాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోవలసిన బాధ్యత యీనాడు మన అందరిపైన ఉన్నది.

బాల బాలికల శక్తిసామర్థ్యాలూ, ఔత్సుక్యమూ సక్రమంగా వినియోగించినట్లయితే, వ్యక్తిగత అభివృద్ధికి లేదా సామాజిక ప్రగతికి అవి సాధనభూతమౌతాయి. వాటికి లక్ష్యం అంటూ ఏర్పరచక యధేచ్ఛగా వికర్షం కానిచ్చినట్లయితే, వ్యక్తి వినాశం, సంఘ వినాశం తప్పవు.

బాలబాలికల శక్త్యుత్సాహాలనూ, ఔత్సుక్యాన్నీ గ్రంథాలయాల ద్వారా సవ్యమైన మార్గాలలోకి మళ్ళించ వచ్చును. బాలల ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేయడానికీ, విద్యా బోధనకూ గ్రంథాలయాలు ఉత్కృష్టమైన సాధనాలు.

ఆయా దశలలో బాలబాలికల మానసికాభివృద్ధిని బట్టి వారికి ఏయే పుస్తకాలు అవసరమౌతాయో కనిపెట్టి, వాటిని అందజేయ గల్గినప్పుడే గ్రంథాలయోద్యమం సార్థకమౌతుంది. ఈవివిధ విషయాలను గమనించి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థవారు ఆసియాలో గ్రంథాలయోద్యమాభివృద్ధిని గురించి ఏర్పాటు చేస్తున్న గోష్ఠిలో బాలబాలికలకు గ్రంథాలయ సౌకర్యాలను సమకూర్చే విషయమై ప్రత్యేకంగా సమాలోచనలు జరుపుతున్నారు. ఢిల్లీలో అక్టోబరు ఆరవ తేదీన ప్రారంభమై 3 వారాలపాటు జరుగనున్న యీ గోష్ఠిలో, ఒకవర్గం ఆసియాలో బాలబాలికలకు గ్రంథాలయ సౌకర్యాలను ఏవిధంగా సమకూర్చాలి? ఎట్టి సౌకర్యాలను సమకూర్చాలి?- అనే విషయమై చర్చిస్తుంది. అక్షరాస్యులైన బాలబాలికలందరికీ సకాలంలో సరియైన సమాచారాన్నీ అభిప్రాయాలనూ అనుభవాలనూ పంటపట్టించే పుస్తకాలను అందజేయడం గ్రంథాలయోద్యమం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా ఉండాలి.

కేవలం పుస్తకాలే కాకుండా చిత్రాలు, సంగీతపు రికార్డులు, ప్రసంగపు రికార్డులు మొదలైనవి కూడా సేకరించి, వివిధ ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తూ, బాలబాలికలకు వాటితో సన్నిహిత పరిచయం ఏర్పాటు చేయాలి. ఈ విధంగా పాఠశాలలో జరిగే బోధనను ఇతర రకాల బోధనా సాధనాలతో సమన్వయం పరచాలి. దీన్ని బట్టి విద్యా వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థవారు ఏర్పాటు చేస్తున్న గోష్ఠిలో ముఖ్యంగా యీ క్రింది విషయాలు చర్చకు రాగలవని స్పష్టమౌతున్నది:—

ఏ వయస్సు పిల్లలకు ఏ రకమైన పుస్తకాలు

(మిగతా 8 వ కాలంలో)

(5 వ కాలం తరువాయి)

యివ్వాలి? యీ గ్రంథ జాలాన్ని ఏ విధంగా సమకూర్చి, అమర్చి సరఫరా చేయా ఉండాలి? యీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎట్టి వారిని నియమించాలి.? వారికి ఏ విధమైన శిక్షణ యివ్వాలి.? గ్రంథాలయాలకు ఏవిధమైన భవంతులు నిర్మించాలి? ఈ మొదలైనవి. పాఠ్య పుస్తకాలు కాక వేరే ఇతరపుస్తకాలు చదువుకోడానికి పిల్లలకు వుండే వ్యవధి బహు స్వల్పం కాబట్టి, ఆ స్వల్ప కాలమే అమూల్యమైందిగా పరిగణింపవలసి వుంటుంది. పిల్లలు చదువుకొనే పుస్తకాలు ఎంతో నాణ్యమైనవిగా వుండాలి వారికి అందజేసే సమాచారం నిర్దుష్టంగానూ సమగ్రంగాను ఉండాలి. బొమ్మలు, శైలి విషయానుగుణ్యంగా ఉండాలి. పూహాగానం నిష్పక్షమై క్రమబద్ధంగా ఉండాలి.

బాలబాలికలందరికీ గ్రంథాలయ సౌకర్యాలు సమకూర్చాలంటే, అసంఖ్యాకంగా పుస్తకాలను సేకరించవలసి ఉంటుంది ఏ భాషలోనైనా తగినంత బాల వాఙ్మయం లేకపోతే, కొత్తగా వ్రాయించి ప్రచురించాలి కొన్ని అనువైన అనువాదాలు కూడా లభించవచ్చును. కొత్తగా అను

(మిగతా 4 వ పేజీలో)

భూదానయజ్ఞానికి విఘ్నేశ్వరపూజ

అది పోచంపల్లి. నల్గొండజిల్లాలో ఒక చిన్న పల్లె. సుమారు 700 కుటుంబాలు 3000 జనాభా వుంటుంది. కమ్యూనిస్టు దుర్యలకు ప్రముఖ కేంద్రంగా ప్రసిద్ధిగన్నదిది. 1951 ఏప్రిల్ 17 వ తేదీ ఉదయం వినోబాజీ ఆ గ్రామం చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రజల స్థితిగతులను తెలుసుకునే నిమిత్తం ముందు హరిజనవాడలో ప్రవేశించారు ఒక చిన్న గుడిసెలో అడుగుబెట్టారు. ముక్కు పచ్చలారని నాలుగు రోజుల పాపను చాపపై పరుండబెట్టి తాను నేలపై కూర్చొని యున్న మాతృశ్రీని చూశారు. ఆయనకూడా నేలమీదే కూర్చున్నారు. ఆ పాప నెత్తురుని ముద్దాడారు. ఆ మాతృశ్రీ ఓడ అదృష్టానికి మురిసిపోయింది. ఆయన పాదాలపై సాష్టాంగపడింది. ఆమెను దీవించి ఓదని ఆమె చేతి కిచ్చి ఆ యోగిపుంగవుడు కుటీర బహిఃప్రాంగణంలోనికి రాగానే అనేకమంది హరిజనులు, తిరితరుల ఆయన చుట్టూ జేరి తమ దుఃఖగాథలను వినిపించారు. వినోబాజీ వారి దీనాలాపం శ్రద్ధగావిని వారందరినీ మధ్యాహ్నం తన విడిదికి రమ్మని కోరారు. మధ్యాహ్నం సమావేశానికి హరిజనులే కాక కొంత మంది యితరులు కూడా వచ్చారు. మీ కష్టాలు గట్టెక్కే మార్గమేదో చెప్పగలరా?" అని ఆయన హరిజనులను ప్రశ్నించారు." మాకు వందించుకోటానికి భూమి యిప్పిస్తే మా సమస్యలు చాలవరకు పరిష్కారమై పోతాయని వారు చెప్పుకున్నారు.

అయితే. యెంతభూమి కావాలని ఆయన తిరిగి ప్రశ్నించేసరికి ఒక్కరూ సమాధానం చెప్పలేదు. మొగిమొగాలు చూచుకో నారంభించారు. అందులో పెద్దతలలు తమలోతాము యేదో ఆలోచించుకొని '80 ఎకరాలు' అన్నారు. వినోబా ఒక్కక్షణం దీర్ఘాలోచన పరుడై సభనలోకించి 'యిందులో' భూస్వాములు కూడా ఎవరైనా ఉన్నారా?'' అని ప్రశ్నించగా ఉన్నారని సమాధానం వచ్చింది. "ప్రభుత్వం పేదలకు భూమి లివ్వటం ఆలస్యమయ్యే పక్షంలో లేక యివ్వలేని పక్షంలో గ్రామంలో వారే ఆ పని చేయకూడదా? అలా ఎవరైనా భూమి నివ్వటానికి యిష్టపడుతున్నారా? అని సభాముఖుడై ప్రశ్నించారు. మళ్ళీ నిశ్శబ్దం ఉత్తరక్షణంలో ఒకవ్యక్తి లేచి 'నేను నా కున్న భూమిలో వంద ఎకరాలు దానంగా యిస్తున్నా'' అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు వినోబాజీ ఆదాత వంక సావధానంగా చూచి "ఏదీ "మళ్ళీ చెప్పండి" అన్నారు. దాత అదే పునశ్చరణ చేశారు. వినోబాజీ ఆ దాతతో స్వయంగా సంభాషింపదలచి సమావేశాన్ని అంతటితో ముగించారు. అందరిని సాయంకాలపు ప్రార్థనా సమావేశానికి రమ్మని కోరారు

దాతను ప్రక్కకు పిలిచి "నీవు చెప్పినది నిజమా" అని ప్రశ్నించారు. అతడు మళ్ళీ అదే పునశ్చరణ చేశాడు. అతన్ని కూడా సాయంతన సమావేశానికి వినోబాజీ ఆహ్వానించారు. ఆ సాయంత్రం దాతతో సహా అందరూ సమావేశానికి హాజరైనారు. సభనలుమూలలా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. వినోబాజీ కోరిక ననుసరించి దాతయైన వి. ఆర్. రెడ్డి సభికులకు వందన మాచరించి నిలబడారు, వినోబాజీ మరల ఆయనచేత వాగ్దానం పునశ్చరణ చేయించి "మీరు మీ వాగ్దానమును నిలుపుకోలేకపోతే ఇంతమందిముందు అసత్యవాదిగా యెంచబడుదురు సుమా!" అని హెచ్చరిస్తూ, పదిమందిలోను, ముఖతా కూడా, రెడ్డిగారు తన వాగ్దానాన్ని ధృవీకరించియున్నారు గనుక ఆయన మాట నిలుపుకోగలడని నేను 'గట్టిగా నమ్ముతున్నాను' అన్నారు.

ఇదే భూదాన యజ్ఞానికి విఘ్నేశ్వర పూజ.

—("దరిద్రనారాయణ" నుంచి)



'కోలినోస్' మీ పళ్లను శుభ్రపరచడమే కాక ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది!

ఇప్పుడే ఈ నూతనమైన టూత్‌పేస్టు వాడుట ప్రారంభించండి

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని 'కోలినోస్' పళ్లను శుభ్రము చేయడమేకాక ... అది నిజంగా ఒక నూతనమైన టూత్‌పేస్టు. ఇది దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగిస్తుంది. చిగుళ్లను గట్టి పరుస్తుంది మరియు మీ ఊపిరిని గంటల తరబడి నిర్మలంగా ఉంచుతుంది.

దీని రహస్యము ఆశ్చర్యకరమైన 'కోలినోస్' నురుగులోనే ఉంది. ఇది ఆక్టివ్ క్లోరోఫిల్‌ను బ్రష్ పెట్టలేని చోట్లకు కూడ తీసుకొనిపోయి ఆశ్చర్యకరి శుభ్రము చేస్తుంది.

అద్భుతమైన పొదుపు!

ఒక సారి బ్రష్ మీద అర అంగుళమే చాలును. ఇందువలన ఆక్టివ్ క్లోరోఫిల్‌గల 'కోలినోస్' పేస్టు ఎంతో అధిక విలువ నిచ్చును. నేడే ఒక పెద్ద ట్యూబును కొనండి.



'కోలినోస్' చిరునవ్వుల్ ఆరోగ్యం అగుపడుతుంది!

మీకు బాధా విముక్తి



ఈ మిశ్రిత నాలుగు మందులతో

'అనాసిన్' నాలుగుమందులయొక్క వైజ్ఞానిక మిశ్రమము ఇది నరముల ముఖ్యస్థానములందు తీవ్రమైన మిశ్రమ చర్యను జరిపి, నొప్పి, తలనొప్పి, జలుబులు, జ్వరం, పన్ను నొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్ర విముక్తిని కలిగించును.

1. క్వినైన్. అధిక శక్తి నిచ్చు మరియు జ్వరనివారణ మొనర్చు గుణాలకు ప్రఖ్యాతి గాంచినది జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కఫీన్. బలహీనానికి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిటిన్. తీవ్రమైన బాధా నివారణి జ్వర నివారణియని ఖ్యాతిపొందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్. తలనొప్పి, మరియు అలాటి బాధలను పోగొట్టుటకు మిగుల ఉపయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునియొక్క ఔషధయోగము వలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు లేక కడుపును అవకతవక చేయదు. నొప్పి, తలనొప్పి జలుబులు, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు రూఢియైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్' పేర్కొండి.

'అనాసిన్' లక్షలాది మందికి బాధా విముక్తిని కలిగించును

1955 అక్టోబర్ 9 వ తేది ఆదివారంనుంచి అక్టోబర్ 15 వ తేదీ శనివారంవరకు

గ్రహస్థితి: వృశ్చికంలో శుక్రుడు; సింహంలో గురువు; కన్యలో సూర్య బుధులు; బుధుడు 11 వ తేదీ వరకు తులలో, 11 వ తేదీ ఉదయం నుంచి కన్యలో (వక్రగతి); తులలో శని, కుజులు; వృశ్చికంలో రాహువు; చంద్రుడు కర్కాటక, సింహ, కన్యలలో.

బంగారం ధర 13, 14 తేదీలలో పెరుగుతుంది. వెండి ధర వారం మొదట, 3 రోజులలో పెరుగుదలలో వుండి, తరువాత తగ్గుదల చూపుతవి.

మేషం: [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]



ఈవారం కూడా, శాంతి, స్వస్థత తక్కువగానే ఉంటవి. మీరు దిగే ప్రతి పనికి, వెనకాల కొన్ని చిక్కులు ఎదురు వుంటవి. వీటిలో, మీరు చికాకు పడే సమయంలో మీకన్నా, మీకు విఘ్నాలు కలిగించేవారికన్నా శక్తిమంతులైనవారు మీకు సహాయం చేస్తారు. అందువల్ల మీరు చివరకు విజయం సాధించగలుగుతారు. కుటు. పుణ్యకార్యాల నిమిత్తంగా చిన్న చిన్న ప్రయాణాలు తరచు చేస్తారు. డబ్బు చిక్కు ఉండదు. కాని, చేతిలో వున్న దానికి తగినట్లు సుఖం, తృప్తి పొందలేరు. ఉద్యోగ, వ్యాపారాలలో లోగడకన్నా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీల ఆరోగ్యం విషయంలో లోగడవున్న అదుర్దా తగ్గుతుంది. 11, 12 తేదీలలో గొప్ప లాభం విజయం, పత్రుతులతో సహవాసం.

వృషభం: [కృత్తిక 2, 3, 4, పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

ఈ వారం అనేకవిధాల అనుకూలంగా ఉంటుంది. అర్భాటమూ, హడావిడీ లేకుండా, లౌకిక వ్యవహార రంగంలో విజయము సాధిస్తారు; డబ్బు విషయంలో కూడా యీ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా పెద్ద మొత్తాలుగా డబ్బు, విలువగల వస్తు వాహనాలు సంపాదించుకొంటారు. మీరు ఆలోచించే, పెద్ద ప్రయత్నాల విషయంలో స్వంత మనుష్యులే కొందరు, కొంత నిరుత్సాహ పరుస్తారు; కాని, మీరు, మీ నిర్ణయాన్ని మార్చుకోకుండా, ముందుకు నడవడంవల్ల, మీ పనులు నెరవేరుతవి. విద్యావిశేషంవల్ల, బుద్ధి చాతుర్యంవల్ల, లోకం ఆశ్చర్యపోయేటంతగా కీర్తి, అభివృద్ధులను పొందగలుగుతారు. వృత్తి బాగా సాగుతుంది ఇబ్బందులలో ఉన్న ఆప్తులకు సహాయం చేస్తారు 13, 14 15 తేదీలలో పుణ్యకార్యాలు; అధికారులవల్ల గౌరవం లాభాలు.



మిథునం: [మృగశిర, 3, 4 పా. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

దండగలు, ఉపయోగానికిరాని ఖర్చులు యీ వారం ఎక్కువ. ఆరోగ్యం అంతగా బాగుండదు. ఉష్ణ, శైత్య ఉపద్రవాలు కనబడుతూ ఉంటవి. మీరు, మీ యింటి వాళ్లు నెమ్మదిగా గడుపుకొందాం అనుకొంటే, ఎవరో ఒకరు, మీ దగ్గరకువచ్చి, మీతో వివాదాలు పెట్టుకొని, వ్యవహారాలు పెంచుకొని, అశాంతి కలిగిస్తారు. కష్టాలలో ఉన్న ఆప్తులనుగురించిన, ఆందోళన ఒకటి. ఈవారం బాధిస్తుంది; యీ చిక్కు, వచ్చే వారంకూడా కొంతవరకు ఉంటుంది. యీ నిమిత్తంగా ప్రయాణాలు చేయటంకూడా జరుగుతుంది. వృత్తిలో శ్రమ అసౌఖ్యం, ఎక్కువగా ఉంటవి. అయినా, డబ్బురాబడిలో పెరుగుదల కనబడుతుంది. కోర్టువ్యవహారాల ఆందోళన, మీరు అనుకొన్నమాదిరిగా తొందరగాను, సులభంగాను తెగిపోదు. ఆరోగ్యంగురించి జాగ్రత్తగా ఉండటం అవసరం. 9, 10 తేదీలలో డబ్బు రాబడి; సత్కాలక్షేపాలు; శ్రమ.

కర్కాటకం: [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]



మీరు, పట్టుదలతో, మనోధైర్యంతో, వ్యవహరించటంవల్ల, మీ మాట నెగ్గి, పది మందిలో, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతవి. ఇటువంటి సంపుట సులతో, మీ జీవితానికి పునాదులుగా ఉండదగిన పెద్ద మార్పులు కొన్ని వస్తవి. పిరాస్తి పెంపు చేసుకొగలుగుతారు. అధికారులవల్ల, గొప్ప అనుకూలత, లాభం కలుగుతవి ఈ వారమంతా, మనస్సుకు ఉత్సాహం, ఆనందం కలిగించే వార్తలను వినడం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో యీ వారం, బరువు, బాధ్యతలు యెక్కువ; కాని, అందువల్ల, తగినంత లాభం కనబడుతుంది. ఆప్తుల శ్రమను పైన వేసుకొని, మీరు కూడా శ్రమ పడతారు. గొడవలు ఎక్కువ. 11, 12 తేదీలలో అనారోగ్యం; దైవచింత; శుభవార్త.

సింహం: [మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా]

ఆత్మీయులను గురించిన చింతలు ఏర్పడే అవకాశాలున్నవి. డబ్బు, ఆస్తి పెరుగుతవి.



గృహనిర్మాణాలు గాని మిగతా రంగాలలో, యీ వారం యోగదాయకంగా ఉంటుంది. మీరు ప్రయత్నించకుండానే అందరూ మీకు సహాయం చేస్తారు. అధికారులవల్ల కూడా తగినంత అనుకూలత ఉంటుంది. వృత్తిలో యీవారం, కొత్త మనుష్యులు మీతో చేరుతారు. ఉద్యోగంలో, ఇంతవరకువున్న దానికన్నా, యెక్కువ నైమిత్తం, ప్రశాంతత యేర్పడుతవి. అందరూ అలక్ష్యంగా చూచిన, సాధారణమైన వ్యాపారం వంటి ప్రయత్నంలో అందరు ఆశ్చర్య పడేటంతగా అనుకూలత కలుగుతుంది. పిల్లల శుభకార్య ఆలోచనలు కలిసివస్తవి. 13, 14 తేదీలలో ఖర్చులు యెక్కువ; పుణ్యకార్యాలు; అసౌఖ్యం.

కన్య: [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]

మర్యాదకు భంగం రాకుండా, కాలం గడుపుకొవాలని మీరు ప్రయత్నిస్తూ వుంటే



కుటుంబపు చిక్కులు లేనిపోని వ్యవహారాలు, దండగఖర్చులు మొదలైన చికాకులు చాలా వచ్చి పడుతవి. వీటిని ధైర్య, స్థైర్యాలతో ఎదుర్కొని, సౌమ్యంగా వ్యవహారాలను ఒక దారికి తెచ్చుకొవడం అవసరం. పిల్లల మూలకంగా ఈ మధ్య ఏర్పడిన ఆందోళన, ఖర్చులు, ఈ వారం తగ్గుతవి. మీరు ఒక దూర ప్రయాణం చేస్తారు. కాని, ఆ ప్రయాణం మీరు నిర్ణయించుకొన్న ప్రకారం పూర్తి కాదు. ఈ సందర్భంలో మీరు స్నేహితులకోసం ఎదురు చూడడంవల్ల ఉపయోగం వుంటుంది. అవి కనబడదు పట్టుదల, పెనగులాటలు తగ్గించుకొనడం మంచిది. 10, 11, 12 తేదీలలో డబ్బు రాబడి; ప్రయాణాలు; పెద్ద ఆలోచనలు.

తుల: [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ, 1, 2, 3 పా.]

రాబడి తగ్గుతుంది ఆరోగ్యం తృప్తికరంగా వుండదు. వ్యవహార సందర్భాలలో ఇది



వరకు మీకు అనుకూలత చేస్తామన్న వారు యిప్పుడు పర్లగా తప్పుకొంటారు. కోర్టు కచ్చేరీ వ్యవహారాలలో శ్రమాట యెక్కువ. ఈ పరిస్థితులలో మీరు మీ స్వశక్తిని నమ్మి నిమ్మితంగా ఉండటం అవసరం. ఒక సాధారణ వ్యక్తి మీకు ఈ సమయంలో అవసరమైన సహాయం చేస్తాడు; మీ కష్టసుఖాలలో తోడుగా నిలుస్తారు. డబ్బు ఖర్చు ఎక్కువ. ప్రయాణంకూడా యెక్కువ. వ్యాపార, ఉద్యోగాలలో వారం మధ్యకాలంలో కొంత బాగుంటుంది. వారం చివర రోజులలో అశాంతియుతంగా ఉంటుంది. 13, 14, 15 తేదీలలో పిల్లలను గురించిన ఆందోళన; వ్యవహార రంగంలో అనుకూల సూచనలు.

వృశ్చికం: [విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ]

అవసర, అనవసరాలను వివక్షత చేయకుండా ఉపయోగం ఉన్నదానికి, లేనిదానికి



దుబారాగా డబ్బు ఖర్చు చేస్తారు ఆరోగ్యం బాగుండదు మీ వటువలతో, ఆహార విహారాలలో ఆలోచన లేకుండా నడుచుకొనడంవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. వ్యవహార రంగంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతవి. ఇతరుల పనులను పైన వేసుకొని శ్రమపడవలసి కాకుండా, డబ్బు భారాన్ని కూడా మోయవలసి వస్తుంది. ఒక ముఖ్యమైన ప్రయాణం సాగుతుంది కాని, అనుకొని వెళ్ళినపని తొందరగా నెరవేరదు. అధికారులవల్ల అవసరమైన సహాయం లభిస్తుంది. సాధ్యమైనంతవరకు తగాదాలు రాకుండా చూచుకొవడం అవసరం. 14, 15 తేదీలలో ధనలాభం; స్థిరాస్తి వృద్ధి.

ధనుస్సు: [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]

గత వారం కన్నా ఈ వారం ఆరోగ్యం విషయంలో కొంత బాగుంటుంది. అతి ఉష్ణత వల్ల వచ్చే బాధలు ఏర్పడుతవి. డబ్బు ఖర్చు ఎక్కువ. అదుగో అన్న పని ఆరు నెలల దాకా నెరవేర్చలేక పోతారు.



డబ్బు రాబడిని గురించిన చింత అంతగా ఉండదు. ఒకరోజు డబ్బుకు కష్టంగా ఉన్నా, ఒక రోజున చేతిలో సమృద్ధిగా డబ్బు కనబడుతుంది లోకానికి ఉపయోగించేవి. మీకు మనశ్శాంతిని, మర్యాదను యిచ్చేవి కొన్ని ధర్మకార్యాల వంటివి మీ చేతిమీదుగా నెరవేరుతవి. వృత్తి ఉద్యోగాలలో వయసు బడి పెరుగుతుంది. పిల్లల యోగక్షేమవృద్ధి ప్రయత్నాలు బాగా నెరవేరుతవి. 13, 14, 15 తేదీలలో అధికారులవల్ల కార్యానుకూలత; దైవకార్యాలు; అధికార వృద్ధి.

మకరం: [ఉత్తరాషాఢ 2, 3, 4 పా శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]

గడచిన రెండు, మూడు వారాలలో వృత్తి, వ్యాపారాల సందర్భంలో మీకు చేసిన



ప్రయత్నాలు. యీ వారం ఒక అనుకూల రూపానికి వస్తవి. ఈ వారంలో, మధ్య కాలంలో, ఒక సందర్భంలో పెద్ద మొత్తం డబ్బు అవసరమై, ఆదుర్దాకు, అది సమకూడక కొంత యిబ్బంది పడతారు వ్యవహార విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. దూరప్రదేశాలలో ఉన్న ఆప్తుల వద్దనుంచి, అధికారుల వద్ద నుండి, సంతోషకరమైన వార్తలు వింటారు ఈ సందర్భంలో ఆకస్మాత్తుగా ప్రయాణాలు చేస్తారు నైరృతి దిక్కునుంచి లాభకరమైన సమాచారం ఒకటి సంభవిస్తుంది. స్థిరాస్తి, విలువగల వస్తువుల వృద్ధి అయే సూచనలు ఉన్నవి. 12, 13 తేదీలలో ప్రయాణాలలో చిక్కులు, 14 15 తేదీలలో లాభ వార్తలు, బంధు సమావేశం,

కుంభం: [ధనిష్ఠ 3, 4, పా. శతభిషం, పూ. భా. 1, 2 3 పా.]

వృత్తి, వ్యాపారాలలో, గౌరవ అభివృద్ధికి ఎంతటి అవకాశాలు కనబడుతూ ఉంటవో



శ్రమ, చికాకు అంతగా ఎక్కువ అవుతవి. పనులలో మీ బాధ్యతలను నిర్వహించటానికి పూనుకొంటే ఆరోగ్యం మీ పట్టుదలను పరీక్షిస్తుంది దీనికి తగినట్లు కుటుంబంలోని ఆప్తుల అనారోగ్యం, ఆకస్మాత్తుగా వచ్చినదే తప్పనిసరి ప్రయాణాలు, మీ కార్యక్రమాన్ని, నిర్ణయాలను తల్లక్రిందులు చేస్తవి. కోర్టు వ్యవహారంలో ఒక నిర్ణయం వచ్చినట్లు కనబడి, ఆరిగి, ఏవో పేచీలు తలయెత్తి, సమస్యలు సమస్యలుగానే వుండిపోతవి. డబ్బు చికాకు కూడా వుంటుంది. దీనికి తగినట్లు చేతిచిలుము వదిలించుకొనే పనులు కొన్ని పైనవేసుకొంటారు. 12, 13 తేదీలలో అనారోగ్యం, డబ్బుచిక్కు, ప్రయాణంలో యిబ్బందులు

మీనం: [పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి]

ఈ వారం గత వారంకన్నా కొంత బాగుంటుంది. కాని మీకు గత 4, 5 నెలల్లో ఎదుర్కొన్న శ్రమలు, పూర్తిగా తగ్గవు వృత్తి ఉద్యోగాలలో, వృద్ధిపచ్చే సూచనలు కనబడుతవి. గౌరవం పెరిగినంతగా ధనాదాయం పెరిగేటట్లు కనబడదు మర్యాదల కోసం, శక్తికి మించిన ఖర్చులను పైన వేసుకొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల వంటి పనులు నెరవేరే అవకాశాలు ఉన్నవి కోర్టు వ్యవహారంలో అనుకూలత కనబడుతుంది అనే ఆశకు సూచనలు కనబడుతవి, అయితే, ఆలస్యం యెక్కువ, వారం చివర రోజులలో ఆరోగ్యం బాగుండదు. 10, 11 వ తేదీలలో పుణ్య సంతోష కార్యాలు, చిన్న ప్రయాణాలు



శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి,
నెం. 147, మింటుస్ట్రీటు, మద్రాసు-1

విశాఖపట్టణం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాద్ విలువ



కవిరాజ్ పండిట్ మురారిలాల్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప నిర్మాతలు

ప్రతినెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

విశాఖపట్టణం: ప్రతినెల 10 తేది ఉ॥ 2 గం॥ నుండి సా॥ 7.30 గం॥ల వరకు గ్రీన్ లాండ్స్ హోటల్, ఫోన్: 682.

రాజమండ్రి: ప్రతినెల 11 తేది శాంతినివాస్, ఫోన్: 22-ఎ.

గుంటూరు: ప్రతినెల 12 తేది పునిపి శ్రీకృష్ణభవన్, స్టేషన్ రోడ్డు ఫోన్: 181

విజయవాడ: ప్రతినెల 13 తేది వెల్ కమ్ హోటల్, మునిరి బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.

మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్ రోడ్, ఫోన్: 86923.

బెంగళూరు: ప్రతినెల 16 మరియు 28 తేదీలు శాజ్ మహల్ హోటల్, గాంధి నగర్, ఫోన్ 2422.

మైసూరు: ప్రతినెల 17 తేది ఇంద్రా భవన్ హోటల్, ధన్వంతరి రోడ్, ఫోన్: 590.

హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ శాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గంటవరకు.

పై ప్రోగ్రాములు గమనించి, ఆరితేరినవారి వైద్య సలహాను పొందండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణంచేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:

నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, బోద, బొల్లి, ఫిస్టులు, మూల వ్యాధి, ఉబ్బసము, ఆరోగ్యం చేకూరుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.

కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తంజావూర్, శేలం, కాలికట్, ఎర్నాకులం, కొట్టాయం, తిరువేండ్రం, తిరునల్వేలి క్యాంపుల ఆర్డరులకు ఈ చిరునామాకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India),
Grams: Navratna.



చిత్రజగత్

శ్రీమతి అంజలీదేవి, వహీదా రహమాన్ శ్రీ ఎన్. టి. రామారావు, శ్రీ ఎస్. వి. రంగారావు, మున్నగువారు నటించిన నేషనల్ ఆర్ట్ థియేటర్స్‌వారి "జయసింహ" చిత్రం ఈ నెల 21 వ తేదీన విడుదల కాగలదని తెలుస్తున్నది.

• • •

శ్రీ రాజరాజేశ్వరి వారి శ్రీ కృష్ణతులాభారం చిత్రం పూర్తి అయినట్లే, శ్రీమతులు ఎస్ వరలక్ష్మి, శ్రీరంజని జూనియర్, సూర్యకాంతం శ్రీ రఘురామయ్య, రేలంగి మున్నగువారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

• • •

భరణీవారి "చింతామణి" చిత్రం తయారవుతూవుంది. శ్రీ ఎన్. టి. రామారావు, రేలంగి, కుమారి జమున, శ్రీమతి భానుమతి నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ రామకృష్ణ దర్శకుడు.

ఝనక్ ఝనక్ పాయల్ బాజె

శ్రీ రాజకమల్ కళామందిర్‌వారు టెక్నికలర్‌లో నిర్మించిన "ఝనక్ ఝనక్ పాయల్ బాజె" హిందీ చిత్రం మద్రాసులోని మిడ్‌లండ్, బ్రాడ్వే టాకీస్‌లో ఈ నెల 14 వ తేదీన విడుదల చేయబడుతూ వుంది.

ఈ చిత్రంలో సంధ్య, గోపీ కృష్ణ, దాతే, భగవాన్, మనోరమ మున్నగువారు నటించారు శ్రీ వి. శాంతారామ్ దర్శకుడు. శ్రీ వసంత దేశాయ్ సంగీతం సమకూర్చారు.

"సినిమా ప్రతినిధులకు దినభత్యం హెచ్చించాలి"

విజయవాడ, అక్టోబరు 4 — సినిమా నటీనటుల సంఘం కార్యవర్గ సమావేశం వైస్ ప్రెసిడెంటు శ్రీ జె. భీమారావుగారి అధ్యక్షతను వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగింది

సినిమా ప్రతినిధులకు దినభత్యం తగ్గించడానికి నిరసన తెలియజేస్తూ తీర్మానించారు మూడు రూపాయల ఎనిమిదణాల నుంచి అయిదు రూపాయలకు దిన భత్యం హెచ్చు చెయ్యడానికి చర్య తీసుకోవాలని వినిమయ వాణిజ్య మంత్రిని కోరుతూ తీర్మానించారు

బొంబాయి వద్ద ఇండియా విమానం ఆపివేత

యంత్రం సరిగా పనిచేయనందున

బొంబాయి, అక్టోబర్ 7—నేటిమధ్యాహ్నం 2.40 గంటలకు బొంబాయినుంచి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ కాన్స్టెలేషన్ యంత్రం సరిగా పనిచేయనందున ప్రయాణం ఆపివేయబడింది.

ఆ విమానంలోని ప్రయాణీకులను తీసుకొని రావడం కోసం నేటి సాయంకాలం ఇక్కడినుంచి బొంబాయికి మరొక మేఘదూత విమానం పంపబడింది.

విమ్లా కోని పశ్చిమ రంగ కార్యాలయంలో నాలుగు రోజులు వుండి ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ శ్రీ నగేశ్ గురువారంనాడు బయలుదేరి వెళ్లారు.

రూపవాణి

ఎడింబరో చలన చిత్రోత్సవం

—బహుమతి పొందిన చిత్రాలు

రచన
జాన్ లిటిల్ ఫీల్డ్

ఎడింబరో చలన చిత్రోత్సవానికి, ఇతర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు, తేడా ఏమిటంటే ఎడింబరో ఉత్సవంలో ఉత్తమ చిత్రాలను ఎంచటం, వాటికి బహుమతులివ్వటం అంటూ ఏమీ ఉండదు. ఇంతేకాక ఫిలిం నటీనటులను సన్మానించటం కూడ ఉండదు. దీనికి ఒక రకంగా ఫిలిం విమర్శకులు, స్పెషలిస్టులకు, చిత్ర నిర్మాణకళతో సంబంధమున్న సదీకులకు సమావేశస్థలమని చెప్పవచ్చును ఈ ఉత్సవానికి ఫిలిం దర్శకులు విమర్శకులు, ఛాయాగ్రాహకులు మొదలైన ఫిలిం నిర్మాణంతో సంబంధమున్నవారందరూ, దాదాపు ప్రపంచం లోని అన్ని ప్రాంతాలనుంచీ వస్తారు. రష్యనులు, పోలులు, జెక్కులు, తదితర యూరోపియన్ దేశస్థులు, భారతీయులు, చైనీయులు జపానీయులు, అమెరికన్లు మొదలైన వారందరూ ఇక్కడ ఫిలిం నిర్మాణ సమస్యలను గురించి చర్చించడం, ఒకరి నొకరు తెలుసుకోవడం చేస్తారు

ఈ సంవత్సరం ఉత్సవానికి ఇండియా సింహళం, అమెరికా, రష్యా, ఇటలీ, నెదర్లాండ్సు, స్వీడెన్, జర్మనీ, యుగోస్లావియా, జెకోస్లవేకియా, పోలెండ్ మొదలైన దేశాల నుండి కూడ ప్రతినిధివర్గాలు వచ్చినాయి దీనికి వచ్చిన ప్రఖ్యాత దర్శకులలో విటోరియా దేసికా (1955 ఉత్సవం గౌరవాధ్యక్షుడు), పాలిరోథా, జేక్వెస్ టాటే, థొరోల్డ్ డికిన్‌సన్, కారల్ రేయిజ్ కూడ ఉన్నారు

ఈ ఉత్సవం సందర్భంలో 33 దేశాల నుంచి వచ్చిన దాదాపు 200 పిక్చర్లు ప్రదర్శించబడినాయి వీటన్నిటినీ గాకపోయినా కొన్నిటిని మాత్రమే చూసినవ్యక్తికి ఆధునిక ప్రపంచాన్ని గురించిన విజ్ఞానం, జరిగిపోయిన వాటిని గురించి వివరంగా తెలుసుకొనే శక్తి తప్పకుండా పెంపొందుతాయి ఉదాహరణకు "హిల్ 24, సమాధానం ఇవ్వదు" అనే చిత్రంలో, అరబ్-యూదు యుద్ధంవల్ల ఏర్పడిన దుర్భర పరిస్థితులు స్పష్టంగా చిత్రించబడినాయి "లియాంగ్ షాన్ పో మాంగ్ టాయ్" అనే చిత్రంలో చైనీయుల ఒపేరా కళా వైభవం కళ్ళకు కట్టినట్లు చక్కగా కనబడుతుంది. "నూతన అన్వేషకులు" అనే చిత్రంలో నూనెగనుల కోసం అన్వేషించేవారి ఎదుర్కొనే సమస్యలు సమగ్రంగా బోధపడతాయి "లారోక్ నేపోలి" అనే చిత్రంలో నేపుల్సు పేదప్రజల సుఖదుఃఖాలు వివరంగా కనిపించుతాయి

ఇంగ్లీషు భాషలో నిర్మించబడిన మొదటి ఇజ్రేలీ ఫిలిం, ఇజ్రేలులో నిర్మించబడిన మొట్టమొదటి 'కథాచిత్రం' అయిన, "హిల్ 24, సమాధాన మివ్వదు" అనేది కేన్స్ చలన చిత్రోత్సవంలో గొప్పగా ప్రశంసించబడి యున్నది. ప్రముఖ బ్రిటిష్ ఫిలిం నిర్మాతలలో నొకరైన థొరోల్డ్ డికిన్‌సన్ ఈ చిత్రంలో పనిచేసిన యువక వలంటీర్ల కథను దాంపరకు 'ఫ్లాష్‌బాక్'లో చెబుతారు ఈ నలుగురిలో ఒకడు ఐరిష్ మాజీ పోలీసు, ఒకడు అమెరికన్ యాత్రికుడు, ఒకడు పోలిష్ యూదుడు, నాలుగవ వ్యక్తి యెమెనైట్ బాలిక. అరబ్-ఇజ్రేలీ యుద్ధవిరమణ ప్రారంభానికి ముందు "హిల్ 24"ను రక్షించే ప్రయత్నంలో ఈ నలుగురూకూడ ప్రాణాలు కోల్పోతారు. తొలి సీనులలో అరణ్యాలను చివరిసారిగా యూదులు ప్రతిఘటిస్తున్నప్పుడు అద్భుత దృశ్యాలు చక్కగా చిత్రించబడినాయి.

విటోరియా దేసికా కొత్తచిత్రం "లోరో డినేపోలీ"లో నేపుల్సు ప్రజాజీవితాన్ని వివరించే అయిదు సంఘటనలు చిత్రించబడినాయి. ఈ చిత్రం షూటింగ్ దాంపరకు నేపుల్సు నగర వీధులలోనే జరిగింది ఎడింబరో ఉత్సవంలో ప్రదర్శించబడిన ప్రముఖ చిత్రాలలో ఒకటి. "హోర్‌దెత్" (మాట) అనే పేరుగల కాజ్ ముంక్ రచించిన నాటకాన్నుంచి కార్ల్‌ డ్రేయర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ డేనిష్ చిత్రంలో నాస్తికత నుండి ఆస్తికంగా చిత్రించబడింది ఆత్మవిశ్వాసం, మూఢనమ్మకం ఈ రెండిటి మధ్య సంఘర్షణను ఇది చక్కగా చిత్రించింది ఇందులోని నటీ నటులందరూ గొప్పగా నటించారు.

బ్రిటన్ నుంచి ప్రదర్శించబడిన ఉత్తమ చిత్రాలలో ఒకటి 'ది ఓవర్ కోట్', గోగోల్ రచించిన కథానిక ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది లండన్ ఈస్టెండ్ లో ఉంటున్న ఇద్దరు వృద్ధుల జీవితానికి సంబంధించినది ఈ కథ ఇందులో [illegible] పరిసాలంలో పెద్దగా ఉండే [illegible] ఒక కొత్త ఓవర్ కోటును కుట్టించుకోవాలని ఈ సుమారు ఎంతో కాలం నుంచి కోరుతూ వుంది. [illegible] కోటు [illegible] ఈ చిత్రం ఎక్కువగా [illegible] లోనే నిర్మించబడింది [illegible] ఇందులో [illegible] మహోన్నత [illegible] ...

రష్యా 'రోమియో జూలియట్' చిత్రాన్ని ప్రదర్శించింది. వర్ణ సౌందర్యం, కథా కమనం వేగంగా నడుస్తూ తీర్చి దిద్దినట్లుండటం, ఉలనోవా నృత్యాలు ఇందులో ప్రత్యేకాకర్షణలు. కెనడా నుండి 'బ్లాంకెట్ బ్యాంక్', 'ఫారమ్ కేలెండర్' అనే చిత్రాలు, ఆస్ట్రేలియా నుంచి "లెటర్ టు ఏ వాండల్ ఎపీవేర్" అనే మంచి కార్టూను చిత్రం, "బ్లూయాన్" అనే ఆస్ట్రేలియావారి అంటార్కిటిక్ యాత్రా చిత్రం ప్రదర్శించ బడినాయి. ఇండియా నుంచి 'మున్నా' అనే కథా చిత్రం ప్రదర్శించ బడింది. తన మాతృదేవిని కనుగొనడానికై అనాధ శరణాలయాన్నుంచి పారిపోయిన ఒక బాలుని గాథ ఇందులో చిత్రించబడింది. హృదయాన్ని కదల్చివేసే సన్నివేశాలనేకం ఇందులో ఉన్నాయి. చైనీస్ పీపుల్స్ రిపబ్లిక్ నుంచి 'ది లెటర్ విత్ ది ఫెదర్స్' అనే చిత్రం వచ్చింది చైనా-జపాన్ యుద్ధ కాలంలో, ఒక ముఖ్య సందేశాన్ని గొనిపోయే బాధ్యత అప్పగించబడిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. అమెరికా "ఈస్ట్ ఆఫ్ ఈడెన్" అనే చిత్రాన్ని, వాల్ట్ డిస్నీ నిర్మించిన "దిలేడీ అండ్ దిట్రాంప్" అనే చిత్రాన్ని ప్రదర్శించింది. ఇవేగాక అనేక దేశాల నుంచి చిన్నచిన్న చిత్రాలను కూడ ప్రదర్శించింది.

అంతర్జాతీయంగా ఒకరి నొకరు అర్థం చేసుకోవటానికి బాగా సహాయపడుతున్నదని భావించబడిన చిత్రానికిచ్చేదే 'సెల్జ్నిక్ గోల్డెన్ లారెల్ బహుమానం'. 'యుగెట్సు మొనొగటారీ' అనే జపాన్ చిత్రానికి రచయిత అయిన [illegible] ఈ ఉత్సవం సందర్భంలో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ జూనియర్ చే సమర్పించబడింది 16 వ శతాబ్దపు జీవితాన్ని ప్రతిబింబించే ఒక జపాన్ ఉపాఖ్యానం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది సినిమా కళను అభ్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళటానికై దోహదం చేసిన విటోరియా దేసికా కృషికి ప్రశంసా పూర్వకంగా 'గోల్డెన్ డ్రాగన్ కప్' బహూకరించబడింది కళా కృషికి అన్ని విధాలా ఉత్తమంగా ఉన్న చిత్రానికి బహూకరింపబడే రిచర్డ్ విన్నింగ్‌టన్ బహుమానం, రష్యను నిర్మాత [illegible] మాగ్జిమ్ గోర్కీ జీవితంమీద ఆధారపడి నిర్మించిన చిత్రానికి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇవ్వబడింది. ప్రముఖ ఆంగ్ల చిత్ర విమర్శకుడు రిచర్డ్ విన్నింగ్‌టన్ జ్ఞాపకార్థంగా ఈ బహుమానం ఇకనుండి ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఎడింబరో ఉత్సవం జరగడానికి ముందు సంవత్సరంలో బ్రిటిష్ ప్రజలకు ప్రదర్శించబడిన చిత్రాలలో కళా దృష్ట్యా ఉత్తమంగా ఉన్నదానికి ఈ బహుమానం ఇవ్వబడుతుంది.

'దొంగరాముడు'

చిత్ర సమీక్ష

అన్నపూర్ణా పిక్చర్స్‌వారి తొలిచిత్రం

శ్రీ అన్నపూర్ణా పిక్చర్స్‌వారి తొలి చిత్రం 'దొంగరాముడు' క్రిందటి సోమవారం (3-10-55) నాడు మద్రాస్ పేరగన్ టాకీసులో ప్రివ్యూ యివ్వబడింది.

సంగ్రహంగా చిత్రంలోని కథ యిది:

జబ్బుగావున్న తల్లికి మందుకోసం వెళ్ళి- కొనడానికి డబ్బులేక ఒకరి మనీపర్స్ దొంగిలించి పోలీసులకు పట్టుబడుతాడు రాముడు

ఆ సంఘటనతో క్రుంగిపోయి తల్లి మరణించగా, బాలిగొన్న ఆ ఊరి పెద్దమనిషి (శ్రీ వంగర వెంకటసుబ్బయ్య) రాముడు చెల్లెలు లక్ష్మిని బెజవాడలోని అనాథ శరణాలయంలో చేర్పిస్తాడు.

రాముడు (శ్రీ ఏ. నాగేశ్వరరావు) పెద్దవాడై, భద్రయ్య (శ్రీ రేలంగి వెంకటరామయ్య) అనే వర్తక వ్యాపారస్థుని ఇంట్లో నౌకరుగావుంటూ కూరలమ్ముకొనే సీత (కుమారి సావిత్రి)ని బాబుల్ అనే రౌడీ (శ్రీ ఆర్. నాగేశ్వరరావు)బారినుంచి కాపాడతాడు సీత, రాముడు పరస్పరం ప్రేమించుకొంటారు

తన చెల్లెలు లక్ష్మి (కుమారి జమున) బెజవాడ అనాథ శరణాలయంలో వుండటం తెలిసి రాంబాబు అనే మారుపేరుతో అక్కడకు వెళ్ళి, చెల్లెల్ని చూసి, ఆమె చదువుకు డబ్బు పంపిస్తానని చెప్పి భద్రయ్య యింట్లో దొంగతనం చేసిన చీరలు, రొఖ్ఖం తీసుకు వెళ్ళియిస్తాడు రాముడు.

శరణాలయం ప్రదర్శనలో లక్ష్మి ధరించిన ఉడుపులు చూసి భద్రయ్య పోలీసులకు ఫోన్ చెయ్యగా నేరం ఒప్పుకుని రాముడు జైలుకి పోతాడు. లక్ష్మి శరణాలయం నుంచి వెళ్ళి పోతూ బాబుల్ చేతచిక్కి సహాయానికి కేకలు వేయగా విని సీత పదిమందిని పిలిచి కాపాడుతుంది.

సీత లక్ష్మికి ఒక డాక్టర్ (శ్రీ జగ్గయ్య) యింట్లో ఆశ్రయ మిప్పిస్తుంది. ఇటు అందరి అభిమానానికి గురి అయిన లక్ష్మిని డాక్టర్ పెళ్ళి చేసుకొన గోరుతాడు.

డాక్టర్‌కే తన కుమార్తె (వ్యాజ్య లక్ష్మి) నిచ్చి పెళ్ళి చెయ్యాలని భద్రయ్య తలపోసి, అతడు పరిణయమాడగోరుతున్న లక్ష్మి దొంగ రాముని చెల్లెలని చెప్పి పెళ్ళి చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు.

అనేక విధాల కష్టపడి డబ్బు సంపాదించి చెల్లెలికి పెళ్ళిచెయ్యాలని ఒకసారి కొన్ని రాముడు సీత వల్ల ఈ సంగతివిని భద్రయ్యను చంపుతానని బెదిరించి మారువేషంలో వెళ్ళి చెల్లెలి పెళ్ళి చూస్తాడు.

ఇదేసమయంలో బాబుల్ భద్రయ్యను చంపివేస్తాడు. అయితే హత్యచేసింది రాముడని ఆరోపించబడుతుంది.

లక్ష్మి రాముడు తన అన్నే అని చెప్పి హత్యసమయంలో అతడు తన పెళ్ళిలోనే ఉన్నాడని చెబుతుంది.

సీత చాకచక్యంతో ఎత్తరించి బాబుల్ ను, దొంగసొమ్ముతో సహా పోలీసులకు పట్టియిస్తుంది

సీత, రాముడు పెళ్ళిచేసుకొంటారు. బాబుల్ కైదులో పడుతాడు.

ఈ కథను వ్రాసినది శ్రీ కె. వి. రెడ్డి రచయిత డి. వి. నరసరాజు. నిర్మాత మధుసూదన రావుగార్లు.

శ్రీ నరసరాజుగారి మాటలు, శ్రీ సముద్రాల రామానుజాచార్యగారు పాటలు వ్రాశారు. నృత్యానికి శ్రీ వెంపటి కృష్ణమూర్తిగారు సంగీతానికి శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు.

భక్తపోతన, యోగివేమన, గుణసుందరి కథలవంటి ఉత్తమ చిత్రాలను తీర్చిదిద్దిన శ్రీ కె. వి. రెడ్డిగారు దర్శకత్వం నిర్వహించడం, చిత్ర సీమలో అగ్రస్థానాన్ని అలంకరిస్తున్న నటులు నటీమణులు అభినయించడం, ప్రముఖ రచయితల మాటలు, పాటలు వ్రాయటం, సాంకేతిక విలువలు ఉన్నత స్థాయిలో వుండటం ఈ చిత్ర విజయానికి పర్యవసానాల కారణమైనాయి.

శ్రీ నరసరాజుగారి మాటలు ఎంత రసవంతంగా వున్నాయో, శ్రీ సముద్రాల వారి పాటలు అంత మధురంగా వున్నాయి.

దొంగరాముడుగా శ్రీ నాగేశ్వరరావు అభినయం అత్యద్భుతంగా వుంది.

బాబుల్‌గా శ్రీ ఆర్. నాగేశ్వరరావు గొప్పగా నటించారు.

రెండేసుగా ఒక్కొక్క చిత్రంతో ఒక్కొక్క మెట్టు పైకి వచ్చి తారాపథానికి చేరిన కుమారి జమున లక్ష్మి పాత్రను, తన అభినయ కౌశలంతో అప్పుడే తారాపథంలో విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకొని వున్న కుమారి సావిత్రి సీత పాత్రను బాగా అర్థం చేసుకొని చక్కగా నిర్వహించారు

మిగిలిన పాత్రలు చిన్నవైనా పెద్దవైనా ఒక్కటి కథకు అనవసరం కాదు. ఆటి పాత్రలను ఆరితేరిన నటులు శ్రీ జగ్గయ్య, శ్రీ రేలంగి వెంకటరామయ్య, శ్రీ వంగర వెంకటసుబ్బయ్య, శ్రీ అల్లు రామలింగయ్య, శ్రీమతులు సూర్యకాంతం, హేమలత, హేమలతమ్మారావు. తదితరులు సమర్థంగా నిర్వహించి మనకు పూర్వకమైన టీమ్ వర్కువల్ల కలిగే సత్ఫలితాలను ప్రస్ఫుటం చేసారు

శ్రీమతులు జిక్కి, సుశీల, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పేరాక పాటలు శరణాలయ బాలికల ప్రదర్శనలో నృత్యాలు మనలనలరించే నాట్యం, సంగీతం ఆహ్లాదకరంగా వున్నాయి.

పరిసరాల ప్రాబల్యానికి లోనై, తనతో పాటు తల్లిని కోల్పోయి శరణాలయంలో అగ్గాల్లుపడే చెల్లెలి సౌభాగ్యాన్ని ఆశించి [illegible] దూరమై [illegible] ... డాక్టర్, తండ్రి ప్రాగు లోకి నా కూరలమ్ముకునే జీవించినా ఆపదకు అడ్డుపడ్డవారిని ఆదరించి ప్రేమించి, ఆ ప్రేమకోసం పాటుపడ్డ సీత, [illegible] ప్రాధాన్యమివ్వాలని ఆరాటపడే డాక్టర్ అన్న వంటి విభిన్న ప్రకృతులు గల పాత్రల పోషణ సమ్మేళనంలోను, 16000 అడుగుల నిడివి గల కథ ఎక్కడా విసుగుతోచకుండా నాటకీయంగా 'పస్' (సస్పెన్స్)లో నడిపించటంలోను సిద్ధహస్తులైన శ్రీ కె. వి. రెడ్డిగారి దర్శకత్వం ప్రతి చిత్రంలో అడుగడుగున ప్రస్ఫుటమౌతూ వుంది.

ఈ చిత్రం తప్పక ప్రజాదరణను పొందగలదని చెప్పవచ్చు తొలి చిత్రాన్ని యింత చక్కగా నిర్మించిన నిర్మాతలు ప్రశంసనీయులు.

—రాధాకృష్ణ

ఢిల్లీలో కెసీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 6—ప్రస్తుత ప్రపంచ పరిస్థితి గురించి, ముఖ్యంగా ఆగ్నేయఆసియా సమస్యలుగురించి ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో తాము చర్చించదలచినవని చెప్పడానికి వచ్చిన ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మిస్టర్ ఆర్. జి. కేసీ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

మిస్టర్ కేసీ ఢిల్లీలో రెండు రోజులు వుంటారు.

ఆచార్య నరేంద్రదేవ్

లక్నో, అక్టోబర్ 7—ప్రజా-సోషలిస్టు పార్టీ చైర్మన్ ఆచార్య నరేంద్రదేవ్ ఢిల్లీ నుంచి నేటి ఉదయం ఇక్కడికి వచ్చారు వైద్య పరీక్ష కోసం గాంధి మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

(3 వ పేజీ తరువాయి)

సాధనానికి తగిన పుస్తకాలు ప్రపంచ వాఙ్మయంలో ఎక్కడైనా దొరుకుతాయేమో వెదకాలి. ఇట్టి అనువాదాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులు, గ్రంథాలయ నిర్వాహకులు, ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలూ అందరూ సహకరించవలసి వుంటుంది.

కాగా, యీ గ్రంథ సామగ్రిని ఎక్కడ, ఏ విధముగా నిలవ జేయాలి? పంపకం చేయాలి? అనే విషయం చర్చించవలసిన ముఖ్యాంశాలలో రెండవది. పాఠశాల లైబ్రరీలు గ్రంథాలయాలను ఇతర గ్రంథాలయాలతో అనుబంధించడం అవసరం. అప్పుడు విద్యార్థికి బైటనుంచి కూడా పుస్తకాలు తెచ్చుకోడానికి అవకాశం ఏర్పడుతుంది.

న్యూజీలండ్‌లో విద్యా శాఖవారి ఆర్థిక సహాయంతో, జాతీయ గ్రంథాలయ శాఖవారి ఆధ్వర్యాన దేశం అంతటా గ్రంథాలయాలు నిర్వహించబడుతున్నాయి.

పిల్లలకు కావలసిన ప్రామాణికమైన అన్ని రకాల పుస్తకాలను తగినన్ని ప్రతులు కేంద్ర సంస్థవారే కొని, గ్రంథాలయ సౌకర్యాలను నిర్మాణంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. బాలల గ్రంథాలయాలలో పాఠ్య పుస్తకాలు వినా, ఇతర రకాల పుస్తకాలన్నీ ఉంటాయి. పబ్లిక్ లైబ్రరీలు కూడా యీ పుస్తకాలను అరువు తీసుకోవచ్చును. అవసరమైనప్పుడు పుస్తకాలను పిల్లల ఖర్చుకూ, ఉపాధ్యాయుల ఖర్చుకూ పంపుతూ ఉంటారు. గ్రంథాలయాలలో ఉన్న పుస్తకాల జాబితాలు వివరాలన్నీ పాఠకులకు కావలసిన వెంటనే తెలియజేయబడతాయి.

ఆసియాలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇట్టి బాల గ్రంథాలయాలను నెలకొల్పడం ఎంతవరకు ఉపయుక్తమో పరిశీలించవలసి వుంది.

HEWLETT'S MIXTURE
With or Without opium
IN 4 OZS & 10 OZS BOTTLES
80 ఏళ్లపైగా ప్రజాదరణ పొందింది.



అజీర్ణి, కడుపు లోనిఅస్వస్థతలు, ప్రేగులలోని జబ్బులన్నిటికీ రాలను నమ్మకమైనది
Sole Proprietors
C. J. HEWLETT & SON (INDIA) LTD.
86, NYNIAPPA NAICKEN ST. MADRAS-3
Stocks available from ALL RELIABLE CHEMISTS.

మద్రాసు కెసినో — రోజూ 3 ఆటలు, మ 2, సా 6, రా 9.45 గం. వినోదావారి గొప్ప చిత్రం కన్యాశుల్కము (తెలుగు) సావిత్రి—ఎన్ టి. రామారావు

నారసింహ లేహ్యము



బంగారుతో చేరినది. మేహము, నిస్సత్తువ, నిద్రపట్టుట, అతిమూత్రం [illegible] రక్తవృద్ధిని కలిగించును. 20 తులములు రు. 3-4-0. [illegible]
ఏ. పి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదిక్", పేరిదేపి :: నెల్లూరుజిల్లా

అమ్మకము

చిత్తూరులోని చిత్తూరు హోల్ సేల్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ వారు 14-10-55 తేదీ సా. 3 గం. లకు తమ ఆఫీసు వద్ద 30.45 హా.స. 1952 మోడల్ ఓపెన్ టైప్, ఏ. డి. సి. 268, జె. ఎం. సి. పబ్లిక్ క్యారియర్ లారీని బహిరంగ వేలంలో విక్రయించబడును. ఇది పెట్రోలుతో నడుస్తుంది. మంచి స్థితిలోవున్నది. పై స్టోర్సునుండి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.
ఆర్. బాదముని రెడ్డి, ఎం.ఎల్.ఏ.
ప్రెసిడెంటు, చిత్తూరు, 3-10-55

స్థాపితము: 1921
సకల చర్మవ్యాధులకు, [illegible] బొల్లి [illegible]
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ.గో. జిల్లా
(వయా) రేజుకు.

స్టోన్ వేర్ పైపులు
పొడవు — గేజ
భూమి లోపలి మురుగు కాల్వలకు
డాల్మియా వారి
డాల్మియా సిమెంటు (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం. డిస్ట్రిక్టు తిరుచిరాపల్లి
Misc. 121

ఇండియాలో చేయబడిన ఉత్తమమైన వస్తువులు



స్వాన్ స్టవ్
సర్కారు అధికారులచే పరీక్షచేసిన
గమనింప వలసినది: పైవస్తువులను వాడినచో ఏలాటి అపాయము లేదు. ఎందుకనగా పైవస్తువు చిల్లర వస్తువుల మా కార్ఖానాయందే తయారు చేయబడినది.
బర్నరుతో అజంతా దీపములు
తయారు చేయువారు:
నరసలాల మెటల్ వర్క్స్, నవసారి
దేశీయ వస్తువులనే వాడండి.
మెసర్స్ వి. సి. విశ్వనాథన్ అండ్ సన్స్
9, ముల్లాసాహెబ్ లేన్, మద్రాసు-1

చిన్నకథ

రచన
శ్రీ దంతుర్తి
చినరామచంద్రరావు

ఎందరో మెరుస్తూ గాలిలో ఉగుతూ ప్రకృతిమాతను కళ్ళకు గట్టే అనతిదూరంలోని ఆ గుబురుగా పెరిగిన చెట్ల కలయిక; అక్కడక్కడే విచ్చలవిడిగా ఇష్టవచ్చినట్లు తిరుగాడుతూ విలాసంగా తోకలు వియరుకుంటూ, ముక్తసరిగా, మౌనంగావచ్చని పనరికనుమే సేలవకులవుల వావ్యాళీ; ఉన్నది తిని లేనిదానికి విచారించక ఉత్సాహంగా, ఉల్లాసంగా చెట్లకొమ్మల్లోంచి కూస్తున్న పక్షుల కేరింతల కోలాహలం; సృష్టి సౌందర్యానికి ప్రతిబింబమైన ముగ్ధ సుకుమార సుందరాంగి కాటుక తలకట్టుపైన తీర్చిదిద్దిన పాపిటి చక్కదనాన్ని అనుకరిస్తూ, శిఖరగిరిపినట్టుగా దక్షిణం వైపున వరశంగా ప్రవహించే ఆ సన్నని సెలయేటి గలగలలూ; ఇవే మళ్ళీ ప్రత్యక్షమయ్యే ఆ కుటీర గవాక్షంలోంచి తొంగిచూసిన ఆ కవికి; ఆ కళాకారుడికి.

అతడు అలా వాలాకాలంనుంచి గవాక్షంలోంచి అరుబయటికి తొంగి చూస్తూనే వున్నాడు. అవి అలా కనిపిస్తూనే వున్నాయి. ఆ చెట్లు, పక్షులు, కవులు, ప్రవహించే ఆ సెలయేరు అతని జీవిత్వాన్ని గమనిస్తూనే ఉన్నాయి. నిజానికి వాటి సాహచర్యం వల్లనే అతడు కళాకారుడుగా, కవిగా రాడని అందరూ అనుకోవచ్చు. కవి సహజంగా పుట్టనవాడు గాని క్రమంగా తయారుకాడు. నిజం గాబట్టి అలా జరగలేదు. అయితే, అతడికీ అవినాభావ సంబంధం మాత్రం ధిక సంఘగా గోచరిస్తుంది. యదార్థంగా అవి అంతటినిచిత్రలేఖనాన్ని, కవిత్వాన్ని సృష్టించలేక పోయినా వాటిని విస్మృతం చేసుకునేందుకు అతడికి తోడ్పడ్డాయి. అందుకు వాటికి అతడు ఋణపడిఉండవచ్చు. అయితే, తన కుంచె ద్వారా, కలం ద్వారా పది మందిలో ఆతడు వాటికి తెచ్చిపెట్టిన గౌరవాన్ని ఋజువుచేస్తూ మార్తాండుని ఉదయాస్తమానముల్లో అవి వెదజల్లే ఎంతో వింతకాంతులు వివిధ రంగుల్లో ఆకర్షిస్తూ అతని వర్ణచిత్రాల్లో నిల్చాయి. సెలయేటిలో రసాలు ఊరిపించాయి. పదాల పొందుపాటవుల్లో అందాలు వెదజల్లాయి. ఇందుకు అవి ఆనందిస్తున్న యదార్థందృష్ట్యా అతడి ఋణం అంత పాటించదగ్గదికాదు.

సంవత్సరాలు కొర్తిపోయినకొద్దీ ఆ కళాకారుడికీ, ఆ ప్రకృతి కేంద్రానికీ బాంధవ్యం పెరిగింది. అతడిలో యవ్వనం పాడసూపేసరికి ఆ కేంద్రం వెదజల్లే కోత అతనిలో ఏవో తీయనివాంఛలు లేవనెత్తింది. ఒక అలజడి సృష్టించింది. ఈ పరిణామమే అతనిలో ఒక బాధగా మారింది.

అది తనకు 'బాధ' కావచ్చు గాని ప్రస్తుతం మాత్రం అతడు దాన్ని 'బాధ'గా పరిగణించడం లేదు.

'ప్రేమ 'బాధ' గాక ఇంకేమిటి?' అంటాడు శ్యాం. ''ప్రేమకూ,బాధకూ'' ఇదమిత్థమని చెప్పలేని సంబంధం ఉండవచ్చుగాని ప్రేమ 'బాధ' మాత్రం కాదు అంటాడు. రవివర్మ. ప్రపంచం … సంఘంలోని … వర్మకి తెలియనివి … వాటి కోసం అతనికి పునాదులవరకూ … కాదు అని అతని ఊహా, స్వులో ఊరకలు వేస్తూందిగాని...

ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులమధ్య ప్రతిబంధకాలు ఈ ప్రపంచంలో అనేకం వున్నాయి. చరిత్రకందనికాలంనుంచీ స్త్రీపురుషుల మధ్య ఇలాంటి అవరోధాలు తావు చేసుకునే వస్తున్నాయి. మగవాడూ, ఆడది అంటేనే ప్రపంచం ఎందు కలావడి చస్తుందో ఇన్ని గ్రంథాలు చదివి పోగేసిన ఆ కవికి తెలియకపోలేదు. ఇందుకు ప్రజల్లోని అవినీతే కారణం అని అతవివాదన. 'ప్రేమ' అర్థం తెలియక ప్రేమ ప్రేమ అంటూ ప్రేమిస్తున్నవాళ్ళూ ప్రేమను శంకించి, అపహాస్యం పాలుచేస్తున్న వాళ్ళూ ప్రజలే. 'ప్రేమ' అనేదానికి అనేక కోణాల్లోంచి అనేక విధాలుగా ప్రపంచంలోని అనేక మంది మహాపురుషులు భాష్యాలు వ్రాశారు. ఎవరికి సాధ్యమైనంతగా వారు ఆ 'ప్రేమ' ను పట్టుకు పీల్చి చెండాడి దాని నిజస్వరూపం బట్టబయలు చేద్దామని పురోగమించారు. కొంతవరకు కృతకృత్యులయ్యారని చెప్పక తప్పదు గాని వర్మకి మాత్రం ఒక సందేహం ఉంది. ప్రేమను అలా ఎవరైనా 'ఎనలైజ' చేసిన పెద్దలలో ఎంతమంది ఆ ప్రేమను రుచి చూశారు? ఎంతమంది దాన్ని పూజించి, గౌరవించారు? అనేదే అతని సందేహం. ఊహించి వ్యాఖ్యానించడానికి 'ప్రేమ' అనేది తలుచుకున్న విధంగా కాగితాల మీద అక్షరాల రూపంలో దొర్లిపోయే సరుకు కాదు. చవిచూసి, అనుభవించి వ్యక్తపరచడానికి కూడా అంత సులభంగా దొరికే వస్తువుకాదు. నిజంగా అది కొంతమందికి దొరికినా దాన్ని ఇది మిత్థమని చెప్పే స్థితికి వారు వచ్చేసరికి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవున్నారు. అందుచేతనే 'ప్రేమ'కు సరియైన నిర్వచనం దొరకదంటాడు వర్మ. తను నిర్వచించడానికి అవకాశం ఇమ్మని భగవంతుణ్ణి కోరుకుంటూంటాడు.

• • •

దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగు చీకట్లమధ్య రెపరెప లాడుతూంది. ఆకాశాన పొడుచుకున్న చుక్కలు మసగవెల్తురునిస్తున్నాయి. తదియ చంద్రుడు అనుకున్నంతగా ప్రకాశించలేకపోతున్నాడు. కిటికీలోంచి సన్నితంగా దూసుకువస్తూన్నగాలికి రవివర్మ కాగితాలు బస్కీలు తీస్తున్నాయి. రెపరెప లాడుతూన్న దీపకాంతిలో ఎదురుగా గోడ కున్న షెల్ఫులోని మహాపురుషుల బైండుపుస్తకాల సిలిసిడలు దోబూచులాడుతున్నాయి. రవివర్మ మౌనంగాకూర్చున్నాడు. కాని బుర్రలో వేలకువేలు ఆలోచనలు పరుగెడుతున్నాయి. ఏదో వ్రాద్దామని కుతూహలపడుతూన్న రవివర్మకి కలం సాగడంలేదు.

ఇంతలో శ్యాం ప్రవేశిస్తూ ''ఏదో మళ్ళీ వ్రాద్దామనుకుంటున్నావ్ కాబోలు — కాని' అన్నాడు.

చిరు నవ్వు నవ్వాడు వర్మ.

''కాని — వర్మా — నేనేం అడ్డురానులే— నువ్వు మౌనంగా కూర్చున్నా నీ సరసనే నేను కూర్చుంటే నా కదే పదివేలు.''

''నిజమే శ్యాం—వ్రాయాలని ఏదో మన …



ఇటీవల కాశ్మీర్ కు వెళ్ళిగా జీలంనదిలో ప్రెసిడెంట్ ప్రసాద్ ఈ రేగింపు ఫోటో

అర్ధాంగి ★ ★

''అర్థమయింది—కవిగారు అంత మాటంటే ఎలా?'' 'కవికిగూడా కొన్ని ప్రతిబంధకాలున్నాయ్ శ్యాం—సారస్వత మాతకు కవి కన్న కొడుకు కాదేమో ననిపిస్తూంటుంది. నాకు! అందుకు ప్రస్తుత వాతావరణం కొంతవరకు కారణం''

''అంటే?''

''అంటే ఏం చెప్పమంటావ్? కవికి గల బాధలు లక్షలు. మనస్సుకి శాంతి ఉంటేనే గాని మెదడు కదలదు. కదిలినా మేత దొరికితేనేగాని పని చేయదు. అది పనిచేస్తేనేగాని కలం నడవదు. కలం నడిస్తేనేగాని కవిత పుట్టదు''

''నిజమేలే — ఇంతకీ మనశ్శాంతి లేదంటావ్ అంతేనా? ప్రేమలో చిక్కుకున్న మనిషికి మనశ్శాంతి ఎలా ఉంటుంది రవీ? ఎలాగైనా మనఃక్లేశం మాత్రం మహా చెడ్డది. కారణం ఏదైనా కావచ్చుగాని మనఃక్లేశానికి గురియైన వ్యక్తి మహా చెడ్డ బాధ పడిపోతాడు. సుఖదుఃఖాలకు అతీతమైన నిశ్చలతత్త్వం అలవరచుకుంటేనేగాని మనశ్శాంతి లభించదు. అంతేనా?''

''అంతే...''

''అది సరేగాని రవీ— పార్వతి హృదయం నిష్కల్మషం కావచ్చుగాని లోకానికి ఎదురీదే శక్తి ఆమె కుందంటావా?''

''ఆమె ప్రేమ నిష్కల్మషమైనప్పుడు లోకానికెదురీదే శక్తి కూడా ఆమెకు సంక్రమించక తప్పదు. …''

''నీ నమ్మకాలు ఎంత పటుత్వమైనవో నాకు తెలుసు వర్మా—కాని—ఏదో ఆధ్యాత్మికంగానూ, ఆదర్శాల దృష్ట్యానూ హృదయం, మనస్సు అంటూనూ నిజ పరిస్థితులను అలక్ష్యంచేస్తే ఈ ప్రపంచంలో నెగ్గడం కష్టం అంటాను. నీకు ఎంతటి ఉదాత్తమైన భావాలున్నప్పటికీ,నువ్వెంతటి ఆదర్శ ప్రేమ జీవివైనప్పటికీ ఈ ప్రజల మధ్య నీకు అపజయం కలగడంలో ఆశ్చర్యంలేదు. ఇది ప్రపంచం. ''ప్రజలు'' అనబడే నరరూప రాక్షసులు, మనిషియొక్క హృదయాన్ని ఈసడ్నారమైనా లెక్కపెట్టని మండూకాలు, 'సంఘం' అనే కళ్ళులేని కబోది, చెవులు లేని చెవిటి, హృదయం లేని యంత్రం, చేతగాని శిఖండి ఈ ప్రపంచానికి సారథులు. వప్పుడు వెయ్యని సంకెళ్ళు ఈ ప్రపంచానికీ, మనకీ అంటే వేశాయి. ఇందులోంచి బయట పడ్డానికి ఒక వ్యక్తికి సాధ్యం కాదేమో!''

''నిజమే — ఒక వ్యక్తికి సాధ్యం కాక పోవచ్చు. కాని ఇద్దరికది సాధ్యమవక మానదు. ప్రేమ ఆదర్శప్రాయమైన దైనప్పుడే ప్రతిబంధకాలు ద్విగుణీకృత మౌతూంటాయి.అందుకు మేము సర్వదా సంసిద్ధులమయే ఉన్నాం. మా ప్రేమ నిజమైనదైనప్పుడు మేం భయపడవలసిన అవసరంలేదు. మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తే లోకమే పరాజయం పొందడం తథ్యం.''

రవివర్మ మనోధైర్యానికి శ్యాం ఎప్పుడూ జోహారు చేస్తాడు. కాని ప్రత్యక్షంగా చూస్తున్న ఈ నాటి లోకంలోని ఒడుదుడుకుల్నీ, సంఘంలోని ఎగుడు దిగుడుల్నీ పార్వతి ఎలా దాటుకు వస్తుందో మాత్రం అతనికి అర్థం కాదు. వర్మ కూడా ప్రపంచాన్ని ఎలా ఒప్పించగలడా అని అతని సందేహం. ఆడ, మగ పేరు వినబడితే చాలు ప్రపంచం పడి చస్తుంది. అందులో 'ప్రేమ' ప్రసక్తి వస్తే లిప్తకాలంలో దాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రేమ జీవుల్ని నడి రోడ్డు మీదకీడ్చి గడ్డి తినిపిస్తుంది. 'ప్రేమ' అనే మాట చెవిని బడేసరికి విరగబడి నవ్వుతుంది. 'ప్రేమ' అంటే దానికి తెలియదు. తెలుసుకొనేందుకు అది ప్రయత్నించదు. అనేక కారణాలవల్ల ప్రేమయొక్క పవిత్రత ఈ నాడు మైల పడింది. ప్రేమకు గల గౌరవం రూపుమాసి పోయింది. ఇప్పుడు 'ప్రేమ' అంటే 'మోసం' అని ప్రపంచం ఊహ. ప్రేమ అంటే 'భ్రమ' అని దాని తాత్పర్యం. 'ప్రేమ' అంటే 'తృష్ణ' అని దాని వ్యాఖ్యానం. ఇంతగా లోకం మొరడుబారి పోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నిజమైన ప్రేమను చాటగల వ్యక్తులు కోటికి ఒకరు కూడా ఈ భూమి మీద పుట్టలేదు. పోగా, 'ప్రేమ' అంటే శారీరక సుఖమే అనే అర్థం వచ్చేలా ప్రవర్తించిన, ప్రవర్తిస్తూన్న వాళ్ళు మాత్రం లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు.నిజమైన ప్రేమ ఎక్కడో రూపొందినా ప్రపంచం దాన్ని హతమార్చి బూడిదగా మార్చేస్తుంది. చివరికి 'ప్రేమ'అంటే 'మోసం'గానే ప్రపంచం రూఢిచేసుకుంది.అయితే, ప్రపంచం అంతటా అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ అలాంటి అవినీతి ఉంటుందా అని, నిజమైన ప్రేమ ఉండడానికి ఆస్కారమే లేదా అని ప్రశ్న రావచ్చు. ఆస్కారం లేక పోలేదు. ఉంది కాని కోటికి ఒకడు కూడా ఇందుకు నిదర్శనంగా నిలబడక పోవడంవల్ల ఆ ప్రశ్ననే ప్రపంచం మరిచి పోయింది. మరిచిపోడంలోంచి ఆ ప్రశ్న లేనే లేదనేంతవరకూ వచ్చింది. నిజమైన ప్రేమ ఒకచోట ప్రజ్వరిల్లినపుడు అన్నిటితో పాటు దాన్ని హత్య చేయడం సబబు కాదనేది నిజమే అయినా ప్రపంచం ఆ విషయం వినిపించుకోడం లేదు. వినిపించుకోదు. ప్రేమను క్షమించడం ప్రపంచానికి తెలియదు. స్త్రీని గౌరవించడం దానికి చేతగాదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో వర్మ, పార్వతి ఎలా కృతజ్ఞులౌతారా అని శ్యాం పదేపదే సంశయించడంలో ఆశ్చర్యం లేదు.

వర్మని శ్యాం ఎంత బాగా ఎరుగునో పార్వతిని అంతకంటే ఎక్కువగానే ఎరుగును. ఆమెను ప్రేమిస్తున్న వర్మ ఎంత పిచ్చివాడో అని అందరూ అనుకుంటున్నారన్న సంగతి అతనికి తెలును. పార్వతి అంత అందగత్తె గాదు. అయితే, అనాకారీ కూడా కాదు. లేమిననుభవిస్తున్న వర్మ స్థితి గతులకంటె పార్వతివి ఒక మెట్టు క్రిందనే ఉన్నాయి. వర్మ ఒక విధంగా అదృష్టవంతుడు. అతనికి తల్లి తప్ప తండ్రి లేదు. పార్వతికి ఆ అదృష్టమూ లేదు. ఆమె ఇంటి నిండాను, ఇంటి చుట్టూను కావలసినంత బలగం ఉంది. అందుచేతనే ''పార్వతిని దేన్ని చూసి ప్రేమిస్తున్నావ్?'' అని రెండేళ్ళ క్రితం శ్యాం ప్రశ్నించాడు. అందుకు వర్మ సమాధానం చెప్పాడు: ''శ్యాం ప్రేమించడం దేన్నో చూసి ప్రేమించరు. ప్రేమ అంకురించడానికి కారణం అంటూ ఒకటి ఉండాలని ఎక్కడా లేదు. అసలు ప్రేమకు కారణం ఒకటి ఉంటే అది ప్రేమ కానే కాదు. ప్రేమ ఒక కారణంవల్ల జనించదు. అది ఆకస్మికంగానే పుడుతుంది. అది శరీరంలోంచి పుట్టదు. హృదయంలోంచి పుడుతుంది. అది శరీరాలు కలియడంతోనే పరిసమాప్తి పొందదు. ఆత్మలు ఏకమైనప్పుడే పరిపూర్ణత చెందు … కాదు'' ఆ మాటలు శ్యాంకి జ్ఞాపకం ఉన్నాయి. వర్మ అంతటి మహోన్నత భావా లున్న వ్యక్తి అయినా,ఈ ప్రపంచంలో పుట్టి ఈ మనుష్యుల మధ్య తిరుగుతూన్నప్పుడు ఈ రోజుల్లో అతణ్ణి లోకం ఎంతవరకు అర్థం చేసుకుని న్యాయం చేకూరుస్తుందో మాత్రం శ్యాంకి అర్థంకాదు.

ఎదురుగానే మౌనముద్రలో లీనమై పోయి కూర్చున్న వర్మ మళ్ళీ కళ్ళ కట్టడంతో— ''వర్మా— మరిసెలవ్—మళ్ళీ కలుస్తా'' అంటూ వెళ్ళిపోయాడు శ్యాం.

ఎనిమిదయింది—

తొమ్మిదయింది—

పదయింది—

వర్మ భోజనం చెయ్యలేదు. భోజనానికి రమ్మని రెండుసార్లు పిలిచి, ఇక పిలవక పడుకుంది తల్లి. వర్మ భోజనం చెయ్యక పోవడానికి ప్రబల కారణం ఉంది. శ్యాం ఆ గది విడిచి వెళ్ళి రెండు గంటలు దాటింది.అతడూ అలా వెళ్ళగానే వర్మకి మనస్సులో ఏమిటో అనిర్వచనీయమైన ఆందోళన ఒకటి బయలుదేరింది. ఏదో గుండెల్ని రాచి పెడుతూన్నట్టయింది. ఆ అలజడి ఆదిలో అలలుగానే లేచి రానురాను ఝుంఝూమారుత మయింది. దానికి తట్టుకోలేక గట్టిగా తల అదిమి పట్టుకున్నాడు వర్మ. నిష్కల్మషమైన మనస్సుకి రాబోయే అవసూచకం గోచరిస్తుంది. నిండు ప్రేమ హృదయానికి ప్రియురాలి ఆపద అప్రయత్నంగా పరోక్షంలో కూడా ద్యోతకమవుతుంది. పార్వతిని నలుగురూ అపహాస్యం చేస్తున్నట్టు వర్మలో ఒక మెరుపు మెరిసింది.

'పార్వతీ' అని ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి దీపకాంతి ఒక్కసారి ప్రజ్వరిల్లింది. గవాక్షంలోంచి వస్తున్న చిరుగాలి తెరలు మంద గిల్లాయి. అనతి దూరంలో అప్సరాలు ఆ ప్రకృతి మాత నిద్రలోనించే ఆ కళాకారుణ్ణి దీవించింది.

వర్మకి గుండె దడ తగ్గ లేదు.

'పార్వతీ అని మళ్ళీ ఒక్కసారి అరిచాడు.

సాక్షాత్తూ పార్వతి అతని ముందు వాలింది. వర్మ ఆశ్చర్యపోయాడు. కాదు — దిగ్భ్రాంతి చెందాడు. పిచ్చివాడిలా ఆమె వైపు చూశాడు. అవయవాల్లో యౌవన ప్రాదుర్భవం శోభిస్తూ లాడుతూ, శ్యామలవర్ణ శరీర శోభతో నవనవలాడుతూ, కేవలం సాదా గుడ్డలతో, మచ్చుకి మెడలో ఒక్క బంగారు నగ కూడా లేకుండా దేవుడిచ్చిన సహజ సౌందర్యంతో, వయసుకు తగ్గ లావు, లావుకు తగ్గ పొడవు కలిగి, మృదులంగా, మృదువుగా తీర్చి దిద్దిన ఆ కాటుక కండ్లు గల మూర్తిలో ఎప్పుడూ కన్పించే కాంతులు ఇప్పుడు వర్మకి కనబడ్డంలేదు. పెదాలు డడివడితే చాలు ప్రణయ వ్యామోహాలు జల్లారు బావుటాను ఎగరవేసే నవ్వు ఇపుడు కానరావడంలేదు.

ఔను ఆమె మాట్లాడ్డం లేదు. తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు వర్మ. ఆమె కళ్ళు దిగజార్చిన కన్నీటి బొట్లు కళ్ళ కొలుకుల్లోంచి దిగి, బుగ్గల మీదికి జారి, వక్షస్థలాన్ని తడిపినై. ఆ నిమీలిత నేత్రాల్లోంచి అవిరళంగా ప్రవహిస్తున్న అశ్రువులు చూసి అతనిలో నైరాశ్యం ఝుంఝూమారుతంగా విజృంభించింది. పార్వతి కంటి నీరు వర్మ తన కళ్ళతో చూడ్డం అదే ప్రథమం.

ఆశ్చర్యం:— అంతలోనే పార్వతి పెదవులు ఒక చిరునవ్వుని ప్రదర్శించాయ్. కాదు— అది నవ్వు కాదు— పార్వతి నవ్వు వర్మకి తెలియుంది కాదు. గాఢ నిమీలిత వ్యాకులమైన బాధను వెళ్ళగక్కే చర్య చిరునవ్వు ఎందు కవుతుంది? ఒక వరాయి పురుషుడి వద్దకు దురుసుగా ఒక ఆడది వచ్చినప్పుడు కలిగే తత్తరపాటు లజ్జా భయాలతో కూడిన వైవర్ణ్యాన్నిపోలిన జాడలు ఆ పెదవుల్లో ప్రత్యక్షమవుతున్నప్పుడు అది చిరునవ్వు ఎలా అవుతుంది.?

ఆ విషాద ఘట్టంలో ఆకళాకారుడు మాట్లాడలేక పోయేడు. నిజమే — అలాంటి ఘట్టాలలో ప్రేమికులు ఎందుకు మాట్లాడలేరో ఆ కవి చాలా సందర్భాలలో వ్రాశాడు. కాని తనకు కారణం తెలియకుండానే మాట రావడంలేదు.

రెండు నిమిషాలు గడిచాయి — బాధ హృదయ భాండం అంచుల్ని కూడా ముంచెత్తించి పొంగిపొర్లిపోతుంటే నోరు మాట్లాడక మానదు—

'పార్వతీ' అన్నాడు వర్మ.

ఆ కారణం చేతనే 'రవీ' అంది పార్వతి.

'ఏం జరిగింది పార్వతీ?—ఎందు కా కన్నీరు?'

''నే నేమనుకున్నానో అదే జరిగింది— నాకు తెలియకుండానే మా వాళ్ళు ఒక సంబంధం కుదిర్చి ఈ సాయంకాలమే నాకా విషయం చెప్పారు. వివాహం నిర్ణయమయింది. ఈ మాసాంతంలోనే జరుగుతుంది.''

''ఓస్— ఇంత మాత్రానికేనా పార్వతీ? నువ్వు వట్టి పిచ్చిదానివి! వివాహమా? జరగనియ్. మరేమీ ఫరవాలేదు— పిల్లలికి తలిదండ్రులు వివాహం చెయ్యక మానరు. వివాహం చెయ్యడమే వాళ్ళకి ప్రధానం. వివాహం అంటే ప్రజల్లోని అభిప్రాయం చాల పేలవమయింది. జరగబోయే పెళ్ళి నీ శరీరానికి గాని నీ హృదయానికి గాదు. వరుడు నీ కంఠానికి తాడు కడతాడుగాని నీ హృదయాన్ని బంధించలేడు. వివాహానంతరం అన్యోన్య దాంపత్యం జరపడానికి ఆ కట్టే మంగళ సూత్రం, కట్టబడిన శరీరం కూడా హృదయం లేని చోట నిష్ప్రయోజనాలే. అయితే ఆ వరుడూ … కాని హృదయం కాదన్న నీ వనవచ్చు. నిజమే. కాని స్త్రీ హృదయం విముఖంగా ఉన్నప్పుడు మానవుడు ఆమె వైపు చేయి వేయలేడు సరిగదా ఆటు కన్నెత్తి చూడలేడు. ఇందుకు నిదర్శనంగా అనేక గాథలు చరిత్రలో జరిగి ఉన్నయ్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.''

''రవీ— నీ మాట లెప్పుడూ ఇలాగే వుంటాయ్. ప్రస్తుత ప్రపంచానికి, నీకూ చాలా దూరం. ఈ మాటల పర్యవసానానికి చివరికి జరిగే యదార్థం చాలా విరుద్ధంగా ఉంటుంది. సంబంధం నిశ్చయించి నన్ను ఎవరికో అంటగడుతూంటే నువ్వు చలించకుండా ఇలా ఉండగలుగుతూన్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది'' అంది పార్వతి.

''ఉంటుంది. ఆశ్చర్యంగానే ఉంటుంది. పార్వతీ భయపడకు. ఆత్మ త్యాగమూ, ఆధ్యాత్మిక దార్ఢ్యమూ నీలో ఉన్నాయి. అచంచలమైన మనో నిశ్చయమూ, ప్రగాఢమైన ఆత్మశక్తీ నాలో ఉన్నాయి. మన మిద్దరం ఒకటే. ఇప్పుడూ ఒకటే—ఎప్పుడూ ఒకటే. భగవంతుడు ప్రేమరూపంలో మన పక్షాన ఉన్నప్పుడు ప్రపంచం మనల్ని విడదీయలేదని నేను గట్టిగా చెప్పగలను'' అన్నాడు వర్మ.

చిత్త వికారాల తీక్షణాన్ని కనబర్చకుండా నమ్రతగా దుఃఖాన్ని దిగ్రమింగుకుంది పార్వతి. అన్యథాయత్త చిత్తంతో రవి మాట్లాడుతున్న సంగతి ఆమెకు విదితమైంది. అతడు స్వభావ సిద్ధంగా సహన శీలుడు. యదార్థంగా అతడు ప్రస్తుత ప్రపంచానికి అతీతుడు. కొండ మీద కూర్చున్న వాడికి పట్నమంతా బొమ్మరిల్లు లాగా, మేస్తూన్న ఆవులు చీమలు బారు లాగా కనిపించినట్టే ఆదర్శమనే మహోన్నత పర్వతాగ్రం మీద ఉన్న రవికి ప్రపంచం లీలగానే కనిపిస్తుంది. అతని మాటలు ఎంత పిచ్చిగా తనకు కనబడుతూన్నా లోలోపల ఇనుముకంటె గట్టి పునాదులు ఉండగలవని ఆమె గ్రహించుకుంది. తన చుట్టూ తారాడుతూండే నిజ పరిస్థితులను అర్థం చేసుకునే పరిజ్ఞాన దృష్టి అతనికి లేకపోలేదు. అది ఆమెకు తెలియని విషయం కాదు. అతని ప్రస్తుత ధోరణి ఆమెను సాధించి, వేధించి, బాధించేదిగా ఉన్నా అందులో దైవత్వం ఆమెకు ద్యోతకమైంది.

''నా విషయం నీ తలిదండ్రులకు తెలియజెప్పావా పార్వతీ?'' అని అడిగాడు రవివర్మ.

''చెప్పాను. నోరు నొచ్చేలా చెప్పాను. నా మాటలు వాళ్ళు వినలేదు సరిగదా నిన్ను పురుగు క్రింద జమకట్టి అపహాస్యం చేశారు. ఏం చెప్పమంటావు రవీ! ఈ మనుష్యులకు చెప్పే మాటలు వినబడవు. నా హృదయంలోని బాధ వాళ్ళకి అర్థం కాదు. అర్థం చేసుకొనేందుకు వాళ్ళు ప్రయత్నించరు. కూతురు ఒక ఇంటిదై అల్లుడు కళ్ళముందు కనబడితే చాలు— అదే వాళ్ళకి కావలసింది. అది జరుగుతే చాలు సంఘం వాళ్ళని గౌరవిస్తుంది. నలుగురిలో వాళ్ళు గౌరవంగా తలెత్తుకు తిరగడానికి అది చాలు. తలిదండ్రులు కోరుకొనేదీ అదే—''

''ఔను— పార్వతీ — నిజం. బాధతో కుమిలిపోతూన్న ఒక వ్యక్తి దైన్యావస్థను చూసి జాలిపడి సహాయం చేసే వాళ్ళు లేకపోగా లోపాల్ని వెతికి, వెక్కిరించి, నోరారా నిందించేవారే మట్టూ ఉంటారు. లోకం ఎవరికి ఏ విధమైన సహాయం చేయదు. సంఘానికి సహాయంచేయడం చేతగాదు. ఏ స్థితిలో ఉన్నా లోపాలను వెదకడమే దానికి తెలుసు.''

పార్వతి మాట్లాడలేదు

''పార్వతీ — భయం లేదు. ఇంతకీ పెళ్ళి కొడుకు చదువుకున్నవాడేనా?''

''ఆ చదువుకున్న వాడే. బి.ఏ. అనే రెండు అక్షరాలూ ఉన్నాయి'' అని ఇంకా కొన్ని వివరాలు చెప్పింది పార్వతి.

''అలా చెప్పు — సరే — నువ్వు వెళ్ళు పార్వతీ — దేనికీ విచారపడకు. పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దాం. వివాహం అయ్యే లోగా మళ్ళీ నా కళ్ళకు ఒక్కసారి కనిపించు. అదే పదివేలు. అర్ధరాత్రి సమీపిస్తూంది. నువ్వు వెళ్ళు''

''నేను వెళ్ళ లేను. వెళ్ళను. ఇక్కడే ఉండిపోతాను.''

''తప్పు తొందరపడి మాట్లాడుతున్నావు. పార్వతి ఇలాంటి పొరపాటు చెయ్యడం రవి సహించలేడు. పద — నేను వచ్చి నిన్ను దిగబెడతాను''అని రవి ఆమెను తీసుకుని బయలుదేరాడు.

• • •

పచ్చని తోరణాల మధ్య, కిటకిటలాడుతున్న బంధు మిత్రుల మధ్య, దేదీప్యమానంగా ప్రకాశించబోతూన్న అలంకరణల మధ్య, మంగళ వాయిద్యాల మ్రోతలో, శుభప్రదమైన పెళ్ళి పందెట్లో బ్రాహ్మణోత్తములు గుక్క తిప్పకుండా మంత్రాలు చదువుతున్నారు.

ఇక పది నిముషాల్లో ఇప్పుడు పెళ్ళికూతురుగా ఉన్న పార్వతి ఒకనికి అర్ధాంగిగా లోకం అంగీకరిస్తుంది.

మగపెళ్ళివారి హడావిడి చెప్ప నలవికాకుండా ఉంది. ఒకప్పుడు సూర్యు డస్తమించని సామ్రాజ్యాన్నిఏలిన బ్రిటిష్ సామ్రాజ్యపాలకులు కూడా ఫలయించని అధికారం ఫలాయిస్తున్నారు వియ్యంకుడు, వియ్యపురాలు.

''వధూవరుల్ని తీసుకురండి— ముహూర్తం దాటిపోతుంది'' అని కేకవేశారు చీఫ్ పురోహితుడు.

పార్వతి ప్రకాశరావు పెళ్ళిపీటలవద్దకు వచ్చారు. పార్వతిని కూర్చోబెట్టారు. ప్రకాశరావుని కూర్చోమని మంత్రోచ్చారణలో ఊపిరి తీసుకోడానికి కూడా బాధపడుతూన్న చీఫ్‌పురోహితుడు దర్భాగ్ర చేతితో సంజ్ఞ చేశాడు.

ప్రకాశరావు కూర్చోలేదు.

'కూర్చో నాయనా' తండ్రి చెప్పాడు.

పెళ్ళికొడుకు కూర్చోలేదు—

''నాయనా—కూర్చోవాలి— ఆలస్యం చెయ్యడాని కిది సమయంకాదు'' అని మాతృప్రేమను ఒలకబోస్తూ మాతృదేవి పలికింది.

ప్రకాశరావు కూర్చోలేదు సరిగదా— ''ఒక్కసారి కోలాహలం ఆపుచెయ్యండి'' అన్నాడు.

పెళ్ళిపందిరి నిశ్శబ్దమైంది.

ఏగిరి గంతువేశాడు తండ్రి.

ఉబ్బి తబ్బిబ్బై పోయింది తల్లి. ఇచ్చిన రెండువేల కట్నమూ చాలదని, ఇంకా సైకిలూ, వాచీ మొదలైన వటిని ఆడపెళ్ళివారు ఇవ్వాలని పెళ్ళిపీటలమీద పట్టుపట్టమని తల్లిఅంతకుముందే కొడుక్కి నూరిపోసింది. ''సమయంచూసి పట్టు పట్టాడు సెభాష్'' అనుకుంది.

కన్యాదాతలు చిత్తరువులుమాస్తూ బొమ్మల్లా నుంచున్నారు.

ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ—

''పెళ్ళికి ముందు పెళ్ళికూతురు మీతో ఏమైనా ఆభ్యంతరం చెప్పిందా?'' అని అడిగాడు పెళ్ళికొడుకు …

అతడు మాట్లాడలేదు—

'మిమ్మల్నే— మాట్లాడరేం?' అని గద్దించాడు పెళ్ళికొడుకు.

''ఆవిషయాలన్నీ ఇప్పుడెందుకు నాయనా?'' అన్నాడు కన్యాదాత.

''ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మీరు అప్రస్తుతంభాషణచెయ్యక అడిగినదానికి సమాధానం చెప్పండి'' అన్నాడు పెళ్ళికొడుకు.

ఏమీ చెప్పలేకపోతున్నాడు పార్వతి తండ్రి. గుడ్లమ్మట నీరు కక్కుతోంది తల్లి.

''మీరు చెప్పరు— అయితే నేనే అడుగుతాను— ఎవరో ఇంకొకపురుషుణ్ణి మీఅమ్మాయి ప్రేమిస్తున్నమాట నిజమేనా?''

''నిజమే—'' విధిలేక ఒప్పుకున్నాడు కన్యాదాత.

''అతన్నే వివాహం చేసుకుంటాననీ, మానం బంధం వద్దనీ ఆమె మీతో చెప్పిందా?''

''చెప్పింది''

''అతనిపేరు రవివర్మ కాదూ?''

''అవును.''

''అతన్ని కాదని— మీరు నాకు ఆమెను అంటగట్టడానికి నిశ్చయించిన కారణం?''

''అతన్ని మే మెరుగుదుం— అతడు...''

''ఆపండి— అవును.అతడు నల్లగాఉంటాడు. అందవిహీనంగా కనబడతాడు. అతనికి ఆస్తిపాస్తులు లేవు. పెద్దచదువుకూడా లేదు. అతడు బీదవాడు— అంతేనా కారణం?''

''అవును.''

అవును. మీరు అందంలేనివాడికి పిల్లనివ్వరు. ఆస్తిపాస్తులులేనివాడికివ్వరు. చదువు తక్కువైన వాడికివ్వరు. నేను బి. ఏ. ప్యాసయ్యానుగదాని, మాకు మీకంటె ఎక్కువఆస్తి ఉందనీ, అంచేత పిల్ల సుఖపడుతుందనీ భ్రమించి నాకు ఆమెను ఇవ్వడానికి నిశ్చయించారు. ఇంతే మీకు తెలుసు. 'పెళ్ళి' అంటే ఇంతేనని మీ అభిప్రాయం. అంతేనా?

ఏ ఒక్కరూ మాట్లాడలేదు.

''ఎవ్వరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? అదే మీరు ముందుంచుకునే అంశాలు. ఏదో పెళ్ళి అయిందనిపిస్తే సంఘంలో తలెత్తుకు బ్రతకవచ్చునని ఇలా చేస్తున్నారు. అన్యం ఆలోచించలేదు. పార్వతి మీకు ఒక్కగాని ఒక్క కూతురు. ఈడు వచ్చిన పడుచు. ప్రపంచాన్ని అర్థంచేసుకోగల శక్తిగలది. ఆత్మబలంవున్న అబల. వర్మ సత్యాన్వేషణాసక్తితో తెలుసుకున్న అనేక విషయాలు ఆమెకు పుట్టుకతోనే అబ్బినట్టున్నాయి. నిష్కల్మషమైన హృదయంతో,సమయం మించిపోతోందిగదా అనే భయంతో అంతరాంతరంలో దాచుకున్న విషయాన్ని మీముందు పెట్టి వర్మనే వివాహం చేసుకుంటానని చెప్పింది. ప్రార్థించింది. రవివర్మ, పార్వతీ ప్రేమించుకున్న విషయం మీకు తెలియందికాదు. ఆ ప్రేమలో ఎంత మహత్తరశక్తి ఉందో మీరు అర్థంచేసుకోలేకపోయారు. అసలు 'ప్రేమ' అంటే ఏమిటో మీకు అర్థంకాదు. 'ప్రేమ' అనే రెండక్షరాల్లోనూ పార్వతీ రవీ ఐక్యం అయిపోయి ఏకపదంగా నిలాచు. ఇంతకంటె వారి ప్రేమలోని భావాన్ని వర్ణించి చెప్పడానికి నాకు శక్తి చాలదు.

''రవివర్మలో మీకు బాహ్యానికి అందం కనిపించకపోవచ్చు. భావపరంపరల మిళితమైన మహా సౌందర్యం అతనిలోఉంది. అతడు డబ్బులేని వాడని మీరు భావించ వచ్చు.రూపాయడాపైసల్లో అతనివద్ద 'సొమ్ము' లేకపోవచ్చు. లెక్కకట్టలేని హృదయ నైర్మల్యం అనే మహాసంపద అతని హక్కు. అతడు విద్యావంతుడుకాదని మీరు అభిప్రాయపడ్డం మీ ప్రారబ్ధం. ఇంగ్లీషులో పెద్ద చదువుచదవనంతమాత్రంలో అతడు విద్యావిహీనుడనిభావించడంకంటె బుద్ధితక్కువ మరొకటి లేదు. ప్రపంచానికి పాఠం చెప్పగల అద్భుత మేధా సంపన్నుడు,సంస్కారి రవివర్మ. అతడు వ్రాసిన గ్రంథాల్లో ఒక్కవాక్యం మీవంటివారికి అర్థంకాదు. కేవలం పశుప్రాయంగా స్వార్థంతో నడుచుకుపోయే యీ ప్రపంచంలో రవివర్మ పుట్టడం మహాపచారం. పార్వతికీ అతనికీ గల పరిచయం ఈనాటిదిగాదు. చర్చిఅన్నం, వేడిబువ్వ, లక్కపిడతలు, గుజ్జనగూళ్ళతోనే వారికి తీరికలేకపోయిన రోజులున్నాయి. రామురానుపరిచయం ప్రభవించి పవిత్రప్రేమగా పరిణమించింది. రవివర్మ ఆదర్శవంతుడు. ఉన్న స్థితిలోంచి ఉన్నతస్థితిలోకి తీసుకుపోయేది ఆదర్శం. ఆదర్శాన్ని అక్షరాలా సఫలీకృతం చేసుకోగల సమర్థుడు రవివర్మ. తెల్లవారితే మేము ఇక్కడికి తరలిరాబోతున్నా మనగా, నాకు కేవలం అపరిచితుడైన రవివర్మ ఆ సాయంకాలం మా ఊరువచ్చి, నన్ను కలుసుకుని కాళ్ళవద్దకు తీసుకొనివెళ్ళి తన వృత్తాంతం చెప్పి, పార్వతి పవిత్రహృదయపీఠాన్ని నా ముందు నిల్పాడు. ఆ నాడు అతడు నాకు 'ప్రేమ'నుగురించి చెప్పిన విషయాలు నేను సజీవుడైవున్నంతకాలం వరకు మరిచిపోలేను. అతని స్థితికి నామనస్సు జాలిపడి బాధపడింది. ఇంతటి మహత్తరప్రేమశక్తి ఈ రోజుల్లోఅరుదు. అంతగా పార్వతీఅతడూ పొత్తుకుపోయివుంటే, అంత సులువుగా ఈక్షణమాత్రమైనా విచక్షణజ్ఞానం లేకుండా ''మనం తల్లిదండ్రులంగదా ఇదేంచెయ్యగలదు?'' అనే అహంకారంతో మీరు వారి ప్రేమను శ్మశానానికి పంపించి పార్వతిని నాకు భార్యనిచేయాలని నిశ్చయించారు. మీకు ఉరిశిక్ష వేసినా తప్పలేదు. పార్వతి నాకంటె చిన్నదైనా ఆమెహృదయాన్ని నేను పూజించినా నాకు తృప్తి తీరదు. అలాంటి పార్వతిని భార్యగాపొందడం నావంటి సామాన్యునికి కూడనిపని. నావంటి అల్పుడు ఆమెకు భర్తగా వుండడం తప్పు. రవివర్మే ఆమెకు తగినవాడు. మీరు చేసినతప్పుకి లెంపలువేసుకుని, నిండు పశ్చాత్తాప హృదయంతో రవివర్మకాళ్ళుపట్టుకుని, ఆకాళ్ళనే కడిగి కన్యాదానం చేస్తే మీజన్మ తరిస్తుంది. ప్రపంచం హర్షించకపోయినా దేవతలు పూలవర్షం కురిపిస్తారు. జ్ఞానులు జేజేలు కొడతారు.

''ఇంకొకవిషయం. ప్రేమించడం దోషంకాదు, నేరంకాదు. అదేనేరమైతే ఇతర నేరాలను దూషించడానికి భాష లేదు. ప్రేమించడం ఒకవ్యక్తి స్వంత హక్కు. దాన్ని ఆదర్శప్రాయంగా నిలబెట్టుకోలేని వాళ్ళున్నారంటే అది వారి తప్పు. అంతమాత్రంలో ప్రపంచంలో ఎక్కడా నిజమైన ప్రేమ లేదని దబాయించడం పొరపాటు. అంతమంది ప్రేమను అపహాస్యం చేస్తున్నంత మాత్రంలో ప్రేమ ఎప్పుడూ మోసం కానేరదు. అందరూ తప్పు అని వేలెత్తి చూపించినంత మాత్రంలో ఒప్పు ఎప్పుడూ తప్పుకాదు.

''ఆఖరివిషయం. మీరు పార్వతిని రవివర్మకు ఇచ్చి వివాహం చెయ్యకపోతే— పార్వతిని నేనే వివాహమాడి వెనువెంటనే నేనే ఆమెను రవివర్మకు మాసముక్షంలోనే ఇచ్చేస్తాను. వివాహమైన తర్వాత పార్వతి నా సొమ్ముగాని మీది గాదు. ఆమెపై హక్కు మీకు నశిస్తుంది.

''ఈ వివాహానికి మీ రెవ్వరూ రవివర్మని ఆహ్వానించి ఉండరు. నాకుతెలుసు. అంచేత నేనే అతణ్ణి స్వయంగా ఆహ్వానించాను. త్వరపడండి'' అని ముగించాడు పెళ్ళికొడుకు.

అప్పుడే రవివర్మ పెళ్ళిపందిలోకి వస్తున్నాడు.

పార్వతి తలిదండ్రులు కంటనీరుతో లెంపలు వేసుకొని— రవివర్మ రెండుచేతులూ పట్టుకుని క్షమాభిక్షనర్థించారు.

''రవివర్మా— ఇలావచ్చి నాస్థానంలో నువ్వు కూర్చో!'' అన్నాడు పెళ్ళికొడుకు.

అందుకు రవివర్మ అన్నాడు—

''అవసరంలేదు. ప్రేమకు గమ్యం పెళ్ళి కాదు. ప్రేమకీ పెళ్ళికీ అసలు సంబంధం ఉండనక్కరలేదు. పెళ్ళిలోఉండేభావంతో ప్రేమలోని భావం చేతులుకలపదు. ప్రేమికులు దంపతులు కాకుండా నిలిచిపోయినా ఫరవాలేదు. పెళ్ళికి ప్రేమ అవసరంగాని ప్రేమకు పెళ్ళి అవసరం లేదు. 'పార్వతి నాకు భార్య' అని ఎవరూ అనుకోనక్కరలేదు. ఇంతకీ పార్వతి నాకు భార్యకాదు నా ''అర్ధాంగి''.

పుస్తకాల ఎగుమతి దిగుమతులు

1954 వ సంవత్సరపు వివరాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 8—డాలర్ ప్రాంతం ఇండియాపంపుతున్న గ్రంథాలు, పత్రికలు అచ్చటినుండి తెప్పించబడుతున్న వాటికంటె తక్కువ అని తెలుస్తున్నది. స్టెర్లింగ్ ప్రాంతాల పరిస్థితి ఇందుకు భిన్నంగావున్నది. అచ్చటకు ఇండియా పంపుతున్న గ్రంథాల, పత్రికల సంఖ్య, ఇచ్చట నుంచి తెప్పించబడుతున్న వాటికంటె అధికం.

1954 లో ఇండియా డాలర్ ప్రాంతం నుంచి 40.58,000 రూపాయల విలువ చేసే గ్రంథాలు పత్రికలు తెప్పించింది. 1,39,000 రూపాయల విలువ చేసేవి అక్కడకు పంపినది.

ఆ దే సంవత్సరంలో స్టెర్లింగ్ ప్రాంతం నుంచి 39 48 000 రూపాయల విలువచేసే గ్రంథాలు, పత్రికలు దిగుమతి చేసింది. 62 38 000 రూపాయల విలువచేసేవి ఎగుమతి చేసి ది.

1954 లో విదేశాల నుండి ఇండియా 81,71 000 రూపాయల విలువచేసే గ్రంథాలను, పత్రికలను తెప్పించింది; 61 84,000 రూపాయల ఖరీదుచేసే గ్రంథాలను పత్రికలను విదేశాలకు పంపింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8—స్థానిక ఉర్దూ దిన పత్రిక "తేజ్" సంపాదకుడు నిరాహారదీక్షను ప్రారంభించడం ద్వారా ఏర్పడిన పరిస్థితిని చర్చించడానికి నేడు ఢిల్లీ అసెంబ్లీలో ఒక అడ్జర్నుమెంట్ తీర్మానం ప్రతిపాదించబడగా దానిని స్పీకర్ డాక్టర్ ముకుందలాల్ తోసివేశారు.

ఈసభలో ఆ సమస్యను చర్చించడానికి వీలులేదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.


జుట్టు వొత్తుగా, అందంగా పెరగడానికి
యౌవనోత్సాహంతో, ఉల్లాసంగా వుండండి. రోజూ కాల్గేట్ పెర్‌ఫ్యూమ్డ్ కాస్టర్ హెయిర్ ఆయిల్ తలకు బాగా రాసుకోండి. అందరి ప్రశంసలను పొందేటట్టుగా మీ కేశ సౌందర్యానికి వన్నె తెస్తుంది.
కాల్గేట్ పెర్‌ఫ్యూమ్డ్ కాస్టర్ హెయిర్ ఆయిల్

సారంగపూర్ నారి
SANFORIZED REGD SHRUNK
ఎప్పుడూ మెరిసే పట్టుముగింపుగల పాప్లిన్‌లు, షర్టింగ్‌లు మరియు కోటింగ్‌లు
పక్కా రంగుల
షేప్ అద్దకాలు
సారంగపూర్ కాటన్ మేన్యుఫేక్చరింగ్ కో., లి.
అహమదాబాద్.

మీరు ఈ మందుతో దగ్గును నిలపగలరు
కక్కువాయి దగ్గును వంటనే మానివేయును.
సిరప్ పెర్టుసాల్
ఈ ఒక సీసా ఇంటిలో వుంచుకోండి
నవరత్న ఫార్మస్యూటికల్ లేబరేటరీస్
పోస్టుబాక్సు నెం. 18, కొచ్చిన్-2.



—అప్పుడు అవి చాలనట్లుగా ఎన్నటికీ కృంగవు
కుట్టి తయారుగానున్న చొక్కాలు, పేంటులు లేక యితర దుస్తులు కొనునపుడు 'సాన్ఫొరైజ్‌డ్' (Sanforized) ట్రేడు మార్కును తప్పకుండా చూడండి. అప్పుడు మీ దుస్తులు చాలనట్లుగా కృంగవని మీరు విశ్వసింపవచ్చును.
కుట్టిన బట్టలు అమ్మే వ్యాపారస్థులు ఎంతోమంది మిల్లులలో శాస్త్రరీత్యా ముందుగా కృంగించబడిన 'సాన్ఫొరైజ్‌డ్' బట్టనే వాడుతున్నారు. 'సాన్ఫొరైజ్‌డ్' ముద్రగల బట్ట చాలకాలము మన్నికగా ఉండునని మీకు హామీ!
SANFORIZED REGD TM SHRUNK FABRIC
సాన్ఫొరైజ్‌డ్ — కే — మెహమాన్!
మనోరంజకమైన ఈ హిందీ ప్రసారమును రేడియో సిలోన్‌లో ప్రతి మంగళవారము రాత్రి 7.30 గంటలకు 41 మీటర్లపై వినండి.
సాన్ఫొరైజ్‌డ్ సర్వీస్,
'సాంజెక్', నేతాజీ సుభాస్ రోడ్, ఫెరిన్ డ్రైవ్, బొంబాయి 2



Manufactured from selected staple jute fibres and carefully treated for rough usage.
In various widths, lengths, weights, patterns and qualities.
For samples and other details write to:
SHREE HANUMAN JUTE MILLS
8, Dalhousie Square, East, Calcutta.
INDIA.

ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్సుకు సోల్ సెల్లింగ్ యేజంట్లు:
అసోసియేటెడ్ ట్రేడింగ్ కార్పొరేషన్,
20/352, విన్సెంట్ రోడ్డు, బకింగ్ హాంపేట,
పి. ఒ. విజయవాడ-2.
Telephone:- 429.
Grams: "Endeavour", Vijayawada.
దక్షిణ ఇండియాకు సోల్ సెల్లింగ్ ఏజంట్లు: గ్రాహమ్స్ ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్,
310/311, లింగిచెట్టి వీధి, మద్రాసు.
Telephone: 3401.
Grams: "GRAHAMS", Madras.

క్షయవ్యాధి పీడితుల సహాయార్థమై నిధి సేకరణకుగాను సీల్స్ అమ్మకం వారం ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఉపన్యసించారు

వ్యాసపీఠం

మహేంద్రోదయం ★ ★ ★

—మధురకావ్య సంచయం

నిద్రాణమైఉన్న జాతి ఒక్క ఆవులింతతో లేచి పిల్లి విరూర్చి అలసతా విగళబంధనాలను వగ్గిచేసుకున్నా అంతమాత్రంతోనే కర్తవ్యం ముగియదు సరికదా అప్పుడే ఆరంభమవుతుంది.

దాస్యబంధనా లెంత బలవత్తరమైన ప్రగతి ప్రతిరోధకాలో ఆలస్య శృంఖలాయా అంతే నిరోధకాలు.

పరప్రభుత యెంత పాపిష్టిదో బరాదూశిత నిర్వ్యాపారతా అంతే జాత్యభ్యుదయ విరోధకంలో కఠోరమైనది.

దాస్యంలాగే అలసతా, అనైక్యమూ జాతిని విధ్వంసం చేస్తాయి.

ఆనాడు పదిపోయిన వంచ స్వేచ్ఛకోసం పదిమందీ కలిసి పెదకందిరో ఆప నడి గొంతులు ప్రజలను ప్రబోధం చేసినవి వీపు కుర్రక్షుడుగానే ఉండిపోకూడదురా అని హెచ్చరికలు మిన్ను ముట్టినవి.

మహారాజులకు పద్యావృత్తమైనదని కూడా ఏ వైతాళికులో చెప్పవలసివున్నదే ప్రబుద్ధం కావి జాతికి కొందరు వందిమాగధుల స్వార్థప్రయత్నపు ప్రబోధనకు అవసరమవుతూ ఉంటారు.

"నీచపు దాస్యవృత్తి మన నేరవి కూరత మాతృదేశ సేవ చరణమ్మునం దనువులర్పణ నేసిన వారిపార్థివ శ్రీ చెలువొందుచోట తదన్య గుణులన్" దేలియాడి ఆ నాటి కవిత అపవిత్ర వ్యర్థతోనే విరమపావనురాలైనది

"ఏ పూర్వపుణ్యమో యే యోగబలమొ జనియించినాడవీ కనక గర్భమున" అని కవిత పోదినారిని అభినందించి అమరత్వం పొందుకొన్నది.

కొండవీటి మబ్బులను చూచి గుండె విచ్చుకొని పూర్వాంధ్ర శ్రీ ప్రాభవాన్ని వాకొని ముందుకు నడవమని అనాటి కవితామయూరం కేకలు పెట్టి తెనుగు తోటలకు రమణీయతరం చేసినది.

మరి అదే పరిస్థితి ఆ రూపంలో ఈ నాడు లేదు కావి, అంతకన్నా మురిగా ముఖ్యంగా తెనుగునాడు విపత్తులో కుదిగిల బడుతున్నది. మూడు ముక్కలు ముప్పై చెక్కలుగా మూడున్నర కోటి ఆంధ్రులూ మునుకు దుమ్ముకొని పడుకున్నారు

తిరిగి వీరికి మేలుకొలుపులు అవసరమయినవి కనుకనే మూసి దిక్కులను దిమ్మరంగా తిరిగి వైతాళికుల విజయగీతికలు వినవస్తున్నవి.

అలాంటి గీతికా సంచయమే ఈ మహేంద్రోదయం. రుద్రవీణను సారించి అగ్నిధార నాలికించిన దాశరథి తిరిగీ సడుంకట్టినాడు.

"ఈ శిథిలాలయమ్మున జనించిన చిక్కని కర్కశీత మో
రాశి శిఖాగ్రసీమ పదరా!
ఒక దీపము పెట్టవత్తుము; ఆ
వేశము లేని ఈ ప్రజకు
పీకుల పెద్దవి దీపమాలికా
పేశల కాంతి వీవుదము
పెక్కు తరాల తమమ్ము లింకగన్"
అని బయలుదేరినాడు.

అభినందించవలసిన ప్రయత్నమే.

[మహేంద్రోదయం; కవి: దాశరథి; ప్రచురణ: తెలంగాణా రచయితల సంఘం, హైదరాబాదు; వెల 1-8-0]

"ఇంట నడుపేదవాడు
కోపించినాడు
• • •
ప్రియుడు వెలిగించినాడు
దీపకలు నేడు"

అందుకనే తానుకూడా ఊరికుండలేదు.

"నవయుగకర కనకాల
నడుమ పారు
సూత్రమై తన్వ ధారియే
సూనెగాగ
దీకటులు విప్పుకొన్న
నృత్యాప్సరసల
మీ ఇలా గోళమ్ము
వెల్గింతు నేడు"

అంటున్నారు. కవి.

కాను "ఆ తెలంగాణలోన
దావాగ్ని లేచి
చుట్టుముట్టిన క్షీరా
కథదినాథ"

"వాడు మానవతీ
నయనములయందు
నాగసర్పాలు బుసకొట్ట
నాట్యమాడె"

అన్నుడీతను గబగా నిలబడి

"వద్దంటే గద్దెనెక్కి
పెద్దరికం చేసేవా?"

అని నిజాం నవాబును గద్దెదిగి పారవేసేమని గద్దించినవాడు గనుకనే ఇతని గొంతుకలో ఒక ఆత్మప్రత్యయశక్తి అంతర్గతంగా దేహిలకు పోకుతూనేవుంది. కాబట్టే ఆతనే ఈ క్రింది మాటలు కేవలం కల్పనకోసం అన్నవి కాక కలబడి నిలబడి పోరాడిన వేళ భక్తుల గుండెలలో వీటిలో మనకు సాక్షాత్కరిస్తుంది.

"ప్రాణములొడ్డి ఘోర గహ
నాటవులన్ బడిగొట్టి మంచి మా
గాణములన్ సృజించి నెముకల్
నుసిజేసి పొలాలు దున్ని భో
షణములన్ నహించుకొ
స్వర్గమునింపిన రైతుదే తెలం
గాణము రైతుదే; ముసలి
నక్కకు రాచరికంబు దక్కునే."

తను చేసిన పనులేమీ అంత తీసివేయవలసినవి కాదు గనుకనే తానే చెప్పుకోగలిగినాడు.

"పాటలు పాడితిన్ తెలుగు
బాబుల నిద్దుర మేలుకోగ, పో
రాటము సేయగా, కరకు
రాచరికమ్మును కూలద్రోయగా"

నిజమే కేవలం మీరు పద్యం నేను కానని ఆగి వ్యాసాన్ని చెప్పినవాడు కూడా కాదు. తానూ వారితో నడిచి తన కోటి రత్నాల తెనుగు వీణను గొంతెత్తి పదిమందికీ చెందిన సొత్తుగా పరికించినవాడూ తను.

ఇదులో ఇరవైదాకా ఉన్న ఖండికలలో ఎక్కువ భాగం తెలుగు నేలనూ, తెలుగు యోధులనూ, పొంతలనూ గూర్చినవే.

నటస్వామి, హేసలక్ష్మి లాంటివి ఒకటి రెండున్నవి. శిల్పి గూర్చినది తెనుగు మనుకరలోని మాధుర్య ప్రస్తానమే.

"శిశువు పాలాన పెద్ద
కాలిచ్చు లేచి
గగన కబరీ భరమ్మున
కమ్మనగ
చెంగు చెంగున నెగయు
సారంగ మొకడు
కిన శశ్మ్యంధ
కేదారి వీను దోచె" నట!

చక్కని కల్పన. అంతేకాదు గొప్ప కల్పన.

ఇతని మధురభావం కూడా ముద్దు సెనదే.

"విచ్చిన మోమునందు మెలి
వెన్నెల చూపులలో వసించు జా
క్కిత్సని లెచ్చిపోయె
విరచించిన ఎర్రని నాట్యశాలలో
ఆచ్చర లాడి" నారట.

అంతేకాదు. ఆకులో అంటాడు గదా

"ఏదైన నేమి క్రొత్తది
రాదలచిన యప్పుడు
గుండెలన్ పూదండల్
గాదొడగి సమర్పించుట
కాదే సుమనమ్ములైన
మనలకు ప్రియమౌ"

జెవాను అంతకంటె ఇదే కాదటే.

"గాఢతుల లెండి రొక్కలకు
కొంటెము గంటయు లేకపోయునన్
వతము నెగ్గగావలెను; ప్రాణము
పోయెదుదాక సమ్మెగా
వింతుమటంచు నాకట
ఏవి చెడి పేదలగూర్చి
నేను మ్రోగింతును రుద్రవీణ"

అంటున్న కవి ఇదో మేము చెవులొక్కి చేసుకుని కూర్చున్నాం. కావిప్పు కాయనా అనడం మన ధర్మం.

ఈయన కపోతి సందేశంలో

"ముక్కు నకాశి బీజములు
మోయడు రోయి విశాలభూమి నరీ
దిక్కుల చల్లివచ్చిన"

కాంతి కపోతాలను చూచి

"జగము బుని శాంతి వర
వెల్లివిచ్చినటుని పోవగ
సుప్రాంగణిన్" అంటున్న కవితో మనము ఏకీభవించవలసింది.

"ముక్కలైన మాతృ
మూర్తి గేహమ్మును
కూర్చ కలదోయి
కొమరులారా!
మనము మనము కలహ నడుమ
మునిగిన నేడు
మన-మనో ప్రదీక్ష
మనకు రాదు"

అనునే ఆ ఆటునా ను:

"ఇటు నవ ... లా
లా ... ను
కలిసిపో జాలము
మునిలనే ను
కలిసిపోయెయుము నా
తెలంగాణతిలి
మూడు కోటుల నొక్కచే
ముడి బిగించి"

అంటాడు.

—సత్యం

ఏది సత్యం

ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసయి, టెన్త పరీక్షలో ఉత్తీర్ణులై, ఫ్యాక్టరీలో పని చేస్తున్న భర్త కాలుపోయి, దుర్బలుడై పోయిన సమయంలో, దెవ్వంగా ఉద్యోగం చేస కుటిలుడైన ఒక గుమాస్తా దురుదేశంతో తన్ను వశపరచుకొనడానికి చేసిన యత్నాలను భగ్నం చేసి, భర్తచే అనుమానించబడి, చివరకు ఏది సత్యమో, ఏది అసత్యమో గుర్తించవేసిన ఆవేశపూరితుడైన భర్తచేతంపి వేయబడిన పార్వతి అనే సాధ్వి విషాదగాథ యీ నవలకు యితివృత్తం. ఇటీవలనే కీర్తిశేషులైన శ్రీ శారద రచించినది రచనచాలా చక్కగా ఆద్యంతం ఆసక్తి కలిగిస్తూవుంది 182 పేజీలు. సుందరమైన ముద్రణ. వెల రూపాయి పావలా. ప్రాప్తిస్థాన: కాదేర ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, 21, సుంకురామ చెట్టివీధి, మద్రాసు-1.

మఱది

కథకుడుగా పేరు సంపాదించుకొన్న శ్రీ ఓగేటి శివరామకృష్ణ రచించినది.

తల్లితండ్రుల అదుపాజ్ఞలో పెరిగిన సూర్యనారాయణ పెళ్ళిలోతమ్ముడు రాజాఅందరిలాగే తనుకూడా పెళ్ళికి ఎక్కాలని మనసుపడి, అన్నచే తిరస్కరింపబడి, వదిననడిగి ఆమెచే కూడా వర్దనిపించుకొన్నాడు మఱది రాజా. వదినసావిత్రి తిరస్కృతి రాజా లేతహృదయాన్ని గాయపరిచింది. ఆ గాయం దేహం నిస్పృహ ... ఆ విద్వేషం ఎన్ని విధాలుగా పరిణమించిందో నాజూలో ఎట్టి స్వాతంత్ర్యేచ్ఛను. వద్యానాలను రేపి ఉన్నతికి తాను ఎంచి వలపి ను కొన్న యువతిని పరిణయమాడ ఆడిగి దోహద ముచ్చటో నిపనంతంగా చిత్రించబడి ఈ నవలలో. అతి సరళమైన శైలి. హృదయంగమమైన కథనం. క్రౌన్ సైజు 188 పుటలు. వెల రు. 1-12-0 ప్రచురించినవారు: తిలక్ పబ్లికేషన్స్, ఖమ్మంమెట్టు.

బందిపోట్లు

శ్రీ కొడాలి గోపాలరావుగారు వ్రాసిన ఆ... హాస్యపరితోధిక నవల. మనోహర్ అను ఏలాపతి తన ప్రేమికుల సహాయంతో భర్తను చంపించి, దామజసర్వులకు ఒడిగట్టి పతే దారు సురేంద్రునకు పట్టుబడిపోయిన విచిత్రకథ యిది.

డెమ్మీ 1/8 సైజు 40 పుటలు. వెల అర్ధ రూపాయి

స్త్రీల పాటలు

పారిజాత పల్లవి, తలుపువద్దర పాటలు, సంవాదములు, నూతన పెండ్లిపాటలు, మంగళ హారతులు, ధర్మరాజు జూదం, మేలుకొలుపులు, కాళింగుమడుగు, సీతసమర్త — ఈ ఎనిమిది వేర్వేరు పుస్తకాలుగా ప్రచురించబడినవి. ఒక్కొక్కటి వెల రెండణాలు చెపు స్త్రీలు ప్రాప్తిస్థానం: ఆంధ్ర రత్న బుక్ డిపో, స్టేషన్ రోడ్, తెనాలి.

—రాధాకృష్ణ

గోపీ మోహిని

శ్రీ చింతా దీక్షితులుగారు బాల సాహిత్య ముకుటానికి ఒక రౌత మణి పొదిగారు. అదే "గోపీ మోహిని" అనే నవల. శివసాయకుడు అనే రాకుమారుని సాహసగాథను అద్భుత శృంగార. భయానక రసప్రధానంగా ఇందులో రచించారు

శివసాయకుడు అనే రాకుమారుడు కాయబాహుడు అనే మునివద్ద ఇంద్రజాలమహేంద్రజాల విద్యలు నేర్చుకొనడంకోసం హిమాలయాలకు పయనమౌతాడు. మానవులు ఘోర శక్యం కానిభూత ప్రేత రాక్షస మయమైన కీకారణ్యం గుండా హిమగిరికి పయనమౌతాడు. అంతకు ముందు వేటకువచ్చి ఈ కారడివిలో ప్రవేశించిన ఒక రాజు, రాణి వారి ముద్దుబిడ్డ గోపీమోహిని తిరిగి రాలేదని శివసాయకుడు తెలుసుకొని భయంకర నారి వి కూరా ఆనేకరులు ... ఆ తర్వాత మృత్యుగహ్వరమనదగిన ఆ రణ్యంలో ప్రవేశిస్తాడు. వీరాచార గుంపులను, రాక్షస సమూహాన్ని రాకుమారుడు ఎదిరించడం, గోపీమోహిని, ఆమె రోదిని ముడిమాల జాడను తెలుసుకొని మేరుగిరి దాటి తెలుసుకొనడం, హిమగిరిలో కాయబాహు మునీశ్వరుని విద్య ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను అభ్యసించడం, స్వస్థలానికి తిరిగి వస్తూ గోపీమోహిని, మణిమాలలను రాక్షసుల బారినుంచి తప్పించడం, తుదకు గోపీ మోహిని రాజ్యంచేరి తన సాహసానికి మెచ్చిన వలలైన ఇద్దరు కన్యలను వివాహమాడి సుఖిపడంతో నవల సుఖాంతమౌతుంది.

శ్రీ దీక్షితులుగారు కథను వివరించుతూ పోవడంలో, సులభ పిల్లలకు ఉత్సేకించబడి నప్పటికీ కావ్యాలలో వలె చక్కటి వర్ణనలతో, బాల పాఠకులకు అందమయ; సులభ మధుర శైలిలో నవల సాగించారు. నవల చదువుతూ ఉంటే ఒక వాల్ డిస్నీ చిత్రం చూస్తున్నట్లుంటుంది. ఈ పుస్తకంలో ప్రచురణ కర్తలు సందర్భోచితంగా చిత్రాలు కూడా ప్రచురించారు. ఇవి బాలపాఠకులను మరింత ఆకర్షించే చిత్రాలు రచించినది శంకర్, డెమీ 76 పేజీలు కల ఈ చిన్న పుస్తకం వెల తెలియదు. ప్రతులు దేశి కవితామండలి, విజయవాడ-2 అన్న చిరునామాన్వద్ద లభించగలవు.

—సుబ్బారావు

విశాఖజిల్లా కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం

10 వ తేదీని ప్రథమ సమావేశం

అనకాపల్లి, అక్టోబర్ 4 — విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మిస్సుల సూర్యనారాయణమూర్తిగారు జిల్లా కాంగ్రెసుకు దిగువ సభ్యులతో కార్యవర్గాన్ని నియమించారు.

శ్రీయుతులు రాజా సాగి సీతారామరాజు, టి. వి. రమణయ్యగార్లు ఉపాధ్యక్షులు. శ్రీయుతులు వి. రామసింగ్, వి. సత్యనారాయణరాజు, యం. వి. రమణారావుగార్లు కార్యదర్శులు. శ్రీయుతులు పి. యల్. యన్. రాజు, పి. వెంకటరావు, వి. వి. వంశీనరావు, జి. అప్పలస్వామి, జి. అప్పల నాయుడు, టి. వెంకటాచారి, వి. జె. గుప్త, ఎ. యస్. యన్. శర్మ, జి. వి. రమణయ్యనాయుడు, డి. రామమూర్తిరాజు, యం. బి. వెంకటస్వామి నాయుడు, డి. బుల్లిదొరగార్లు సభ్యులు.

కార్యవర్గ ప్రథమ సమావేశం ఈ నెల 10 వ తేదీ మధ్యాహ్నం విజయనగరంలోని జిల్లాకాంగ్రెసు కార్యాలయంలో జరుగుతుంది.

తెలుగునాడు

రాజమండ్రి ఈ మధ్యనే బందరులో అకాల మృత్యువు వాతబడ్డ దేవస్థాన డిప్యూటీ కమిషనర్ శ్రీ సి.వి.ఎల్. వరప్రసాదరావుగారి ఆత్మకు శాంతి ప్రసాదించాలని శ్రీ మిత్రింటి నరసింహమూర్తిగారి అధ్యక్షతను సమావేశమైన దేవస్థాన ప్రవర్తక సంఘం వారు ప్రార్థించారు. శ్రీయుతులు చే. ప్రో. లం. బాలవెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీ కొండూరు అచ్యుతరామయ్య, శ్రీ బందపల్లి పట్టాభిరామాచారిగార్లు ప్రసాదరావుగారి గుణగణాలను ప్రస్తుతించి వారి మరణానికి సంతాపాన్ని ప్రకటించారు.

• • •

కుటీర పరిశ్రమల వారోత్సవం ఆఖరు రోజు చిత్రమ హాలులో శ్రీమతి కోదూరి లీలావతిగారి అధ్యక్షతను ఒక బహిరంగ సభ జరిగింది. అందులో శ్రీమతులు ఆర్. సుబ్బమ్మ, బత్తుల కామాక్షమ్మగార్లు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధిని గురించి ఉపన్యసించారు.

శ్రీకాకుళం ఏలూరు వాస్తవ్యురాలు "సంగీత రత్న" కుమారి మోశే వేదకుమారిగారికి శ్రీకాకుళం లలితకళా అధ్వర్యాన స్వాగతమివ్వబడి, బ్యాంక్ ఏజెంటు శ్రీ ఎ. ఆర్. సభకు అధ్యక్షత వహించారు. హాజరయ్యారు. లలితకళా సమితి శ్రీ తిమ్మరాజు వెంకటశివరావుగారు స్వాగతం చెప్పారు. ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితం నిత్యజీవితంలో లలితకళల ప్రాధాన్యం వహించిననాడే దేశం ముందుకు పోగలదన్నారు. సమితి తరఫున శ్రీమతి వేదకుమారికి వెండిపళ్లెం-ప్రక్క వాద్యములు వాయించిన వయొలిన్ విద్వాంసులు శ్రీ వి. రామచంద్రరావు- మృదంగ విద్వాన్ శ్రీ వి. సుందరరావు గార్లకు పట్టువస్త్రాలు కండువాలు ఇచ్చి సత్కరించారు. నాలుగు గంటలసేపు సంగీత కచేరీ జరిగింది.

రబ్బరు చేతి తొడుగులు



10"నుంచి 24"పొడుగు దావకానాలు, ఫ్యాక్టరీలకు చెడనివి. తోళ్ళు ఎదును పరిశ్రమలకు బట్టల మిల్లులకు, అద్దకం ఫ్యాక్టరీలకు పనికివచ్చును.
మద్రాసు రబ్బరు ఫ్యాక్టరీ,
2. ఎర్రబాలు చెట్టి వీధి, మద్రాసు-1.

రక్త క్షీణతమునకు
జండు హెపోఫెర్రమ్.
(HEPOFERRUM)
రక్తనాశములకు బలము కలుగ చేయుటలోను, శీర్ణశక్తిని సంపాదించుటలోను, రక్తక్షయమును నిర్మూలించుటలోను, పురాణ జ్వరములను పోగొట్టుటలోను అద్వితీయమైనది. ఇంతయేగాక నూతన రక్తమును, బలమును వృద్ధి చేయును.
ధర 2 ఔ. రు. 2-0-0.
ధర 6 ఔ. రు. 5-12-0.
ఆస్త్మా రిలీవర్
శ్వాసరోగమున ధూపమున కువయోగించు అద్భుతమైన ఔషధము. శ్వాస బాధ వచ్చినప్పుడు కొంత చూర్ణమును పళ్ళెముమీద వేసి అందుండి వచ్చు పొగను పీల్చవలెను.
ఇట్టే దగ్గిన బాధ నిమ్మళించును
డబ్బా రు. 1-3-0
ఆంధ్రదేశము నందలి జండు ఏజంట్ల వద్దనున్ను, ఇతర మందుల షాపుల లోను దొరకును.
ZANDU

(శేష పేజీ తరువాయి)

యెన్నుడు యెక్కడ ఆరంభమవుతుందో అక్కడే సమాప్తమవుతుంది. ఆ క్షేత్రంలో పుట్టిన భూదానోద్యమం తెలుగు దేశంలోనే పరిపూర్తి ఫలసిద్ధిని పొందగలదని తాను ఆశిస్తున్నానని ఆగష్టు 9వ తేదీ శ్రీకాకుళం జిల్లా కోటిపాలెంలో వినోబాజీ అన్నారు. కావి, ఆంధ్రలో ఇప్పటికి 32 వేల ఎకరాలే లభ్యపడింది. అక్టోబరు 1 లోగా లక్ష ఎకరాల భూమి దానం సేకరించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘం, ఆంధ్ర సర్వోదయ కార్యకర్తల సంఘం తీర్మానించినవి. అమరజీవి శ్రీరాములు పూర్ణాహుతి ఫలితంగా యేర్పడిన రాష్ట్రమిది ఇందు త్యాగం కొదువగాదు. ఉద్యమ సందేశాన్ని అందించగల నిస్వార్థులైన కార్యకర్తలే కొదువ. పల్లెపల్లెకు ఈ ఉద్యమ సందేశం అందించబడిననాడు వినోబాజీ ఆశించినటు ఉద్యమం ఆంధ్రలో పరిపూర్ణ ఫలసిద్ధిని పొందగలదు.

SQUAREWORD D-49
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Wed., October 19.
for all Hand Delivery Boxes.
6 p.m. Fri., October 21,
for all posted entries.
which must be posted to
SQUAREWORD D-49
Express Estates, Madras-2.

Rs. 1,25,000 MUST BE WON
Rs. 100,000 · 25,000

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 5/- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-) thus:—
Rs. 7/8 ... [illegible]
Rs. 10/- ... [illegible]
Rs. 12/8 ... [illegible]
Rs. 15/- ... 80
Rs. 17/8 ... 96
Rs. 20/- ... 112
Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

5. Reckless drivers often A—USE careful drivers (B or M)
6. How enviable seem those who appear to have no —OES! (F or W)
7. It usually upsets sensitive children when parents —AG them in front of visitors (N or R)
9. Even sensible women sometimes attach much importance to BA—BLE (B or U)
10. Teacher might well be called slack who pays no heed to youngster who CRI—S a lot at school (B or E)
11. Modern scientific devices can COO— food much more quickly than was possible a few years ago (K or L)
14. He's often a tough character who doesn't realise when he's —ICKED (L or W)
16. When we accuse man of crime and he —IMPLY denies it, we're seldom impressed (L or S)
17. Cynics are apt to think that his falling in love merely makes a man seem —APPY (H or S)



The above Square is only for practice.

Rs. 5/- for 16 entries, and only Rs. 2-8 for every additional set of 16 entries (all sent in one cover).

Official Solution in 'Indian Express' on October 28. (Dak Editions, October 29). Prize-list in 'Sunday Standard' on November 20.

CLUES DOWN

1. With so much unemployment today —IRING workers is seldom a task looked forward to (F or H)
2. It's apt to put designing woman on her mettle when she sees that man she's after doesn't —ARE to propose (C or D)
3. When runner has extended himself unduly before nearing end of race, it's usually very difficult for him to RE—AIN lead (G or T)
4. The more jealous we are the more likely rival's success is to make us —OIL (B or T)
8. Sometimes, you would scarcely believe from the way a woman speaks of a man that she ADORE—, him! (D or S)
10. Considerate youngsters usually try to make allowance for the faults of cheerful CHUM— (P or S)
12. Unscrupulous business men often find it hard to understand what makes others FAI— in business (L or R)
13. Fond parents usually get very worried when it seems their child is developing LI—P (M or S)
15. We seldom welcome appeal for help that makes us DI— into our pockets! (G or P)

CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-49 .... CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As. 8	As. 8	As. 8	As. 8	As. 8	FREE ENTRIES										
B or M	5																																
F or W	6																																
N or R	7																																
B or U	9																																
B or E	10																																
K or L	11																																
L or W	14																																
L or S	16																																
H or S	17																																
F or H	1																																
C or D	2																																
G or T	3																																
B or T	4																																
D or S	8																																
P or S	10																																
L or R	12																																
M or S	13																																
G or P	15																																

CLUES ACROSS · D-49 CLUES DOWN

D-49 In entering this Compe[...] to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos.

Surname in ink and Block Letters Mr. Mrs. Miss. .... INITIALS .... VALUE — Rs. .... As. ....

ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE

దక్షిణ రైల్వే
పబ్లిక్ నోటీసు

15-10-55 నుండి బొంబాయి, కలకత్తా మెయిల్ రైళ్ళలో వచ్చిన టెంట్‌లను బుకింగ్ చేయబడు వశించని ఆ రైళ్ళు (పార్సెల్ పెరిషబుల్) అన్ని రైళ్ళు, ఆఫీసరుకుకి సొంత కొట్లాట్లు విని కాకుండ, సెంట్రల్ బ్రిడ్జి రైల్వే స్టేషనుకు ఆనుకొని కొత్తగా కొలిపెట్లుబడిన రైళ్ళు ఆఫీసువద్ద డెలివరీ చేయబడును.

రీజియనల్ ట్రాఫిక్ సూపరింటెండెంటు, రాయపురం.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

నెలకు రు. 12/- సంపాదించండి. (నెలకు రు. 360/-) కాంపిట్యు, వివరములు ఉచితము: లాల్జా నిట్టింగ్ వర్క్సు, లూథియానా. పంజాబ్.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, దినమణి, కదిర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలను అమ్మడానికి వలసకులో ఒక ఏజంటు కావలెను.

విడుమోలు, బంటుమిల్లి, యానాం, వేదురు, కాకినాడ, హీరాకుడ్, బుటులాపురములో ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అమ్మడానికి కావలెను. మేనేజరు, ఆంధ్రప్రభ, మద్రాసు.

ఫర్నిచర్

మీకు వలసిన ఫర్నిచరు అనేక రకాలలో చౌకధర అమ్మకానికి లభించును.

వివరములకు:

ఫర్నిచర్ హౌస్, లజ్, మద్రాసు 4.

ఉబ్బసం మందు

ఉబ్బసం, రొమ్ము పడిశం పోగొట్టడానికి చిత్రకోట ఉబ్బసం మందు అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని 31-10-55 పౌర్ణమి రాత్రి తీసుకోవాలి. 11 కేసుల్లో కేసులు నయమైనవని బృందావన్ గురుకుల విశ్వవిద్యాలయంలోని శ్రీ గౌతం శాస్త్రి చెప్పారు. జాబులు యింగ్లీషులో వ్రాయండి. Manager, Shri Mahatma Naga Baba, Ayurvedashram, P.O., Chitrakot U.P.

MACHINERY & TOOLS

Roller Cylinders and Flour-Mill Plates with best quality and long service. Wanted exporters and stockists. Contact Bharath Industries Foundry, Palanganatham, P.O. Madurai. (Write in English).

టెండరు నోటీసు

యిప్పటం పంచాయతీ శాఖాను యీ దిగువ పనులకు సీలు వేయబడిన టెండర్లు 15-10-55 తేదీ సాయంత్రం 3 గంటలకు యీ దిగువ సంతకం చేయబడిన వారిచే తీసుకోబడును. యితర వివయములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

పని వివరము: 1. పెద్ద గుడినుంచి వంతెనవరకు రోడ్డు మరమ్మతు.

ఎస్టిమేటు మొత్తము: రు. 560/-

టెండరు ధరావత్తు: రు. 28/-

2. మెల్లింపూడిలోని పెద్ద కట్ట దక్షిణం బావి తీయుట.

ఎస్టిమేటు మొత్తము: రు. 1,050/-

టెండరు ధరావత్తు: రు. 52/8/-

3. పెద్ద గుడినుంచి మునసబుగారి యింటివరకు రోడ్డు మరమ్మతు.

ఎస్టిమేటు మొత్తము: రు. 870/-

టెండరు ధరావత్తు: రు. 43/8/-

4. మెయిన్ కెనాల్ కట్టనుంచి యి. వెంకయ్యగారి భూమివరకు డొంక మెరక చేసి గ్రావెల్ వేయుట.

ఎస్టిమేటు మొత్తము: రు. 1,700/-

టెండరు ధరావత్తు: రు. 85/-

5. తిరుమలశెట్టి లక్ష్మీనృసింహం భూమి నుంచి వనపూడి రోడ్డు కలియు రోడ్డువరకు డొంక మెరక చేయుట.

ఎస్టిమేటు మొత్తం: రు. 1,400/-

టెండరు ధరావత్తు: రు. 70/-

6. యిప్పటంలో శంకరశెట్టి వెంకయ్య పొలము నుంచి పడమర పొలిమేరవరకు రోడ్డు మరమ్మతు.

ఎస్టిమేటు మొత్తం: రు. 870/-

టెండరు ధరావత్తు: రు. 43/8/-

అడపా పిడకోటి రెడ్డి వ్రాలు, ప్రెసిడెంటు.

యిప్పటం పంచాయతీ ఆఫీసు, 4-10-55.

గొప్ప శక్తిని ఉత్పత్తి చేయగల చిన్న సాధనం

అమెరికా పరిశోధనల ఫలితం

న్యూయార్క్, అక్టోబర్ 7—మామూలు మంచినీళ్ళగ్లాసు అంత వుండి సుమారు 650 జెట్ వార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయుగల సాధనాన్ని అమెరికా జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీవారు తయారు చేశారు.

ఈ సాధనంలో కదలే భాగా లేమీ లేవు. హైడ్రోజన్ పెరాక్సయిడ్ ద్రావకాన్ని గాస్ జనరేటర్ హెచ్చు పీడనశక్తి, హెచ్చు ఉష్ణోగ్రత గల ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి, పీటి ఆవిరి ప్రవాహం టర్బయిన్ చక్రంపైకి పంపబడుతుంది. ఆ ప్రవాహ శక్తి ఆ విధంగా ఎటువంటి టర్బయిన్ ఉత్పాదక శక్తి కోనమైనా ఉపయోగించుకోవచ్చు.

"ఎక్కడికైనా చేరవేయడానికి అనువుగా తేలికగా వుండే నమ్మకమైన శక్తి ఉత్పాదక సాధన మేదైనా కావలసివుంటే, అటువంటి అనేక సందర్భాల్లో ఈ నూతన సాధనం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది" అని జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ అధికారులు అంటున్నారు.

ఓడలకు తుప్పు పట్టకుండా చేసే సరికొత్త ఉపాయం

అమెరికాలో విలకడగా చాలాకాలం పాటు లంగరు వేసివుంచబడిన ఓడలకు తుప్పు పట్టకుండా వుండేటందుకుగాను "ఎలెక్ట్రిక్ మాత్ బాల్స్" ఉపయోగించబడుతున్నాయి.

నిజానికి ఈ "మాత్ బాల్స్" అనేవి యిటు విద్యుత్కణ రక్షణ విధానం (ఎలెక్ట్రిక్ కేథోడిక్ పొటెక్షన్) తప్ప మరేమీకాదు విలకడగా వున్న ఓడల ఉపరిభాగపు లోహానికి, వీటికీ మధ్య జరిగే రసాయన చర్యవల్ల తుప్పు ఏర్పడుతుంది. కాని ఇలా సహజంగా జరిగే చర్య యిటు విద్యుత్ విధానంవల్ల ఆగిపోతుంది. ఓడమొక్క ఉపరిభాగపు లోహానికి బదులు, వీటిలో మునిగివుండే లంగరు తుప్పుపట్టేటట్లు చేయబడుతుంది. విద్యుత్ వలయంలో (ఎలెక్ట్రిక్ సర్క్యూట్) ఓడ ఒక విద్యుద్ద్వారము (ఎలెక్ట్రోడ్) లంగరు మరొక విద్యుద్ద్వారము అవుతాయి లంగరుకు, ఓడకు మధ్య ప్రవహించే ఏకముఖ విద్యుత్ ప్రవాహం (డైరెక్ట్ ఎలెక్ట్రిక్ కరెంట్) విద్యుత్ రసాయనచర్యను జరిపిస్తుంది. ఈ విద్యుత్ రసాయనచర్య ఓడకు కాక, లంగరుకు తుప్పుపట్టేటట్లు చేస్తుంది.

శబ్దాన్ని మించే విమానాల తయారుకు అల్యూమినం మిశ్రమలోహం

శబ్దాన్ని మించిన వేగంతో విమానం పరుగెత్తేటప్పుడు ఉత్పత్తి అయే తీవ్రమైన ఉష్ణాన్ని తట్టుకోగల కొత్తరకం అల్యూమినం మిశ్రమలోహాన్ని అమెరికా అల్యూమినం కంపెనీవారు కనిపెట్టారు.

శబ్దాన్ని మించిన వేగంతో విమానాలు పరుగెత్తేటప్పుడు విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతుంది గనుక, అటువంటి విమానాలు తయారుచేయడానికి అల్యూమినం ఉపయోగపడదేమోనని చాలా సందేహిస్తూ వుండేవారు.

గంటకు వెయ్యిమైళ్ళకు పైగా ప్రయాణం చేసేటప్పుడు విమానం ఉపరిభాగాన తీవ్రమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి ఇంజనువల్ల ఉత్పత్తి అయే వేడి కలిసి ఇప్పుడున్న అల్యూమినం మిశ్రమ లోహాలను ఇటువంటి విమానాల నిర్మాణానికి ఉపయోగపడకుండా చేసే పద్ధతి ఏర్పడింది.

ఈ సమస్యను పరిష్కరించడానికిగాను అల్యూమినం కంపెనీవారు ఇప్పుడీ కొత్త మిశ్రమలోహాన్ని కనిపెట్టారు. ఈ లోహం 500 మొదలు 600 ఫారన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతవరకు తట్టుకోగలదు. విమానంలో ఇంజను భాగాలను, ఇంజనుకు సమీపంలో వుండే భాగాలను తయారు చేయడానికి ఈ పాటి ఉష్ణోగ్రతను తట్టుకోగల మిశ్రమలోహం ఎంతో ఉపయోగపడుతుంది.

జలుబు వ్యాధికి దివ్యౌషధం

నిమ్మ, నారింజకాయల తొక్కలలో వుండే విటమిన్‌వంటి రసాయన ద్రవ్యాలు మామూలుగా వచ్చే జలుబును, ఇంకా ఇతరమైన అంటువ్యాధులను చాలా త్వరలో నయం చేయగలవనీ, కళ్ళకు వచ్చే ఒక రకమైన కేటరాక్టును కూడా ఇవి నయం చేయగలవనీ నలుగురు అమెరికన్ డాక్టర్లు "అమెరికన్ జర్నల్ ఆఫ్ డైజెస్టివ్ డిసీజెస్" అనే పత్రికలో ఇటీవల వ్రాశారు.

ఈ రసాయన ద్రవ్యాలను బయోప్లామా నాయిడ్స్. లేక విటమిన్ పి అంటున్నారు మానవ దేహమంతటా అలుకుని వుండే రక్తకేశనాళిక (కేపిలరీస్) గోడలను ఇవి బలపరుస్తాయి. ఇందువల్ల, నొప్పులు, మంటలు రాకుండా విరోధించుకొనగల శక్తి దేహానికి ఎక్కువ అవుతుంది బయోప్లామా నాయిడ్స్‌ను గురించి 1939 నుంచీ వైద్యులకు తెలిసినప్పటికీ, ఇది ఇతః పూర్వం అనుకున్న దానికంటె తొందరగాను, బాగాను ఈ మందు గుణమిచ్చుగలదని ఇటీవలి ప్రకటనలు వెల్లడిస్తున్నది

అల్జీరియాపై సమితి చర్చ

ఫ్రాన్సు ఆక్షేపణలపై ప్రపంచ న్యాయస్థానం తీర్పు కోరాలని కొన్ని వర్గాల సూచన

("ఆంధ్రప్రభ" విలేకరి) లండన్, అక్టోబర్ 7—

ఫ్రాన్సు-అల్జీరియా వివాదంపట్ల తాను అనుసరిస్తున్న వైఖరిని గురించి పునరాలోచించవలసిందిగా మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోని ఇండియా, అరబ్, ఏషియన్ ప్రతినిధులకు సూచించబడినట్లు తెలుస్తున్నది.

అల్జీరియా సమస్యపై చర్చకు జనరల్ అసెంబ్లీకి అధికారం లేదంటూ ఫ్రాన్సు చెబుతున్న ఆక్షేపణల దృష్ట్యా అధికారమున్నదీ లేనిదీ తేలియజేయవలసినదిగా ప్రపంచ న్యాయస్థానాన్ని కోరేటట్లు జనరల్ అసెంబ్లీకిసద్యుదెప్పగలిగితే ఇండియా అరబ్, ఏషియన్ ప్రతినిధులు సంతృప్తి పడగలరని అనుకుంటున్నారు. ప్రపంచ న్యాయస్థానం తన అభిప్రాయాన్ని తెలియజేసేవరకు జనరల్ అసెంబ్లీ ఈ సమస్యపై చర్చను వాయిదా వెయ్యాలనీ, దీనివల్ల ఫ్రాన్సు అసెంబ్లీ ప్రస్తుత సమావేశానికి తన ప్రతినిధులను పంపగలదనీ భావించబడుతూవుంది

అల్జీరియాపై మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయాన్ని అంగీకరించడానికి ఫ్రాన్సు యిష్టపడకపోయినప్పటికీ ప్రపంచ న్యాయస్థానం యిచ్చేదగు అభిప్రాయాన్ని మన్నించకపోదని కూడా కొందరు సూచిస్తున్నారు.

టునీసియా, మొరాకోలలో కొన్ని దేశాల ప్రజలకు అనుసరించే విర్శంధాలు బ్రిటిష్ పౌరులకు కూడా వర్తింపజేయకపోవడంవల్ల 1952లో ఆక్షేపణ తెలుపగా అది తన స్వదేశ సమస్యఅని ఫ్రాన్సు జవాబిచ్చింది. అప్పుడు నానా జాతి సమితి ప్రపంచ న్యాయస్థానాన్ని తన అభిప్రాయం తెలుపవలసినదిగా కోరగా, ఈ సమస్యను స్వదేశ సమస్యగా ఫ్రాన్సు పేర్కొనడానికి అవకాశం లేదని ప్రపంచ న్యాయస్థానం తెలియజేసింది. ఆ తీర్పుకు ఫ్రాన్సు కట్టుబడి, బ్రిటిష్ ప్రభుత్వంతో రాయబారాలు జరిపి, ఉత్తరాఫ్రికాలో అప్పుడున్న బ్రిటిష్ పౌరుల సమస్యను పరిష్కరించుకొంది

ఫ్రెంచి బలాలు నేడు ఒక ప్రకటన చేస్తూ కొండజాతులవారు తమ ఆయుధాలతో సహా పర్వత ప్రాంతాలలోనికి మాయమౌతున్నారని అన్నారు. అయితే, వీరు ఏ క్షణంలోనైనా కొత్త సంఘర్షణలకు పూనుకోవచ్చునని అధికారులు భయపడుతున్నారు.

ఈ ప్రస్తుతం కయిరోలో వున్న రిఫ్ నాయకుడు అబుల్ కరీం విన్న ఒక ప్రకటన చేస్తూ మొరాకోలో త్వరితంగా సంస్కరణలు ప్రవేశపెట్టబడని పక్షంలో పెద్ద పెట్టున యుద్ధం తప్పదని జోస్యం చెప్పారు

మరొక హెచ్చరిక అల్జీరియా గవర్నర్-జనరల్ చేశారు. 'వెంటనే, తుది నిర్ణయం చెయ్యవలసిన సమయం ఆసన్నమైనది'నే ఆయన మున్సూర్ ఫారెకు తెలియజేశారు.

పశ్చిమ న్యూగినీపై హేగ్‌లో చర్చలు

ఇండోనేసియన్ మంత్రి వివరణ

సింగపూర్, అక్టోబర్ 5—మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కు వెళ్ళిన ఇండోనేసియన్ విదేశాంగమంత్రి మిస్టర్ అనక్ అగుంగ్ నేడు విమానంలో యిక్కడకు వచ్చారు.

హేగ్‌లో వుడగా ఆయన డచ్ ప్రభుత్వం ప్రతినిధులతో సమావేశం జరుపుతామనుకొంటున్నారు.

హేగ్, జకార్తాలనుండి ఒకే సమయంలో వెలువడిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ఉభయ దేశాలమధ్య సంభాషణలు జరుగుతున్న సమయంలో న్యూగినీ సమస్య కూడా వుండగలదని ఆయన అన్నారు

ఏథెన్స్, అక్టోబర్ 5—నిన్నరాత్రి మరణించిన గ్రీక్ ప్రధాని పీల్డ్ మార్షల్ పాపగోస్ ప్రభుత్వం స్థానే కొత్తమంత్రి వర్గం ఏర్పాటు విషయంలో ఏ నిర్ణయాన్ని అయినా చెయ్యడానికిముందు శుక్రవారంనాడు మరణించిన గ్రీక్ మాజీ ప్రధాని పార్టీ ఉప నాయకుల సమావేశం జరిగేవరకు పాల్ రాజు వేచివుంటా రనుకొంటున్నారు.

14 వ తేదీకి పశ్చిమ పాకిస్తాన్ అవతరణ

3 రోజులలో రాష్ట్ర మంత్రివర్గాల బర్తరఫ్

కరాచీ, అక్టోబర్ 7—డాక్టర్ ఖాన్ సాహెబ్ పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించబడుతున్నప్పటికీ పశ్చిమ పంజాబ్ ముస్లిం లీగ్ నాయకుడు, పశ్చిమ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మియామంతాజ్ అలీదౌలతానా డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించబడుతారు అధికారవర్గాల మాత్రం ఈ యనను డిప్యూటీ ముఖ్యమంత్రి అని వ్యవహరించకపోవచ్చునట

దౌలతానా కేంద్ర ప్రభుత్వ మంత్రి కాగలడనే వదంతులు వుంటినవి. ఇప్పుడు ఆయన పశ్చిమ పాకిస్తాన్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించబడుతారు గనుక కరాచీకి రాడని తెలుస్తున్నది.

డాక్టర్ ఖాన్ సాహెబ్ వృద్ధాప్యంవల్ల రాజకార్యభారాన్ని ఒంటరిగా నిర్వహించ లేరు గనుక యువకుడైన దౌలతానాను సహాయంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించినట్లు అధికార వర్గాలవారు అంటున్నప్పటికీ, దౌలతానాంటి వారిని పశ్చిమ పాకిస్తాన్ మంత్రివర్గంలో వేయటంవల్ల ఆయన డాక్టర్ ఖాన్ సాహెబ్‌పై తన పలుకుబడిని వినియోగించడమే మాత్రమేకాక మాజీ కాంగ్రెస్ నాయకుడు స్వతంత్రంగా వ్యవహరించకుండా అదుపులో వుంచడానికే అధికారవర్గం వారు వుద్దేశించారని అభిజ్ఞులు వూహిస్తున్నారు.

ఇప్పటి ఏర్పాటు ప్రకారం సోమవారమో, మంగళవారమో పశ్చిమ పాకిస్తాన్‌లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బర్తరఫ్ చేయబడుతాయి

డాక్టర్ ఖాన్ సాహెబ్ మొదట పెషావర్ సమీపంలోని తన స్వగ్రామమైన ఉత్మాన్ జాయిక్-బహరాగా తన సోదరుడు గఫ్ఫార్ ఖాన్ తోపాటు వెళ్తారు. గఫ్ఫార్‌ఖాన్ ప్రస్తుతం తన అన్నవద్దనే బస చేశారు. డాక్టర్ ఖాన్ సాహెబ్ పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్ ఆహ్వానించిన మీదట తాత్కాలిక మంత్రి వర్గ నిర్మాణం కోసం లాహోర్ వస్తారు.

పశ్చిమ పాకిస్తాన్ 10 "కమిషనర్ డివిజను"గా విభజింపబడుతుందని గవర్నర్-జనరల్ నేటిరాత్రి ప్రకటించారు

నూతన పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం ఈ నెల 14 వ తేదీకి అవతరిస్తుంది.

ఆ పది డివిజనులు ఇవి: పెషావర్, డేరా ఇస్మాయిల్‌ఖాన్, రావల్పిండి, లాహోర్, ముల్తాన్, బహావల్‌పూర్, ఖైర్‌పూర్, హైదరాబాద్, క్వెటా, కలాత్

1952లో రావల్పిండి కుట్ర కేసులో శిక్షింపబడిన వారు అనుభవించగా మిగిలిన శిక్ష రద్దుచేయడానికి గవర్నర్ జనరల్ ఉత్తరువు చేశారు.

ఫారె ప్రభుత్వానికి ప్రమాదం తగ్గినట్లే

పినే తన పార్టీకి నచ్చచెప్పడం మూలంగా

పారిస్, అక్టోబర్ 7—మొరాకో సంస్కరణల విధానంపై ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీ [illegible] కొనసాగించడంతో మున్సూర్ ఎడ్గార్ ఫారె ప్రభుత్వం మనుగడకు అవకాశాలు నేడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఫ్రెంచి విదేశాంగమంత్రి మున్సూర్ పినే ప్రభుత్వ విధానానికి ప్రత్యామ్నాయంగా మరొక విధానమేదీ దృష్టిలో లేకుండా ప్రస్తుత పుటంలో మంత్రివర్గానికి విషమ సితి తెచ్చిపెట్టడం తెలివి తక్కువం కాని పని అని తన కాన్సర్వేటివ్ సభ్యులకు నచ్చచెప్పడం ఫలితంగా తమ మంత్రులను ఉపసంహరించు కొనడానికి ముందు వెలిబుచ్చిన కన్సర్వేటివ్‌లు ఎటువంటి చర్యను తీసుకోకుండా వూరుకొన్నారు.

బర్తరఫ్ చెయ్యబడిన రక్షణ మంత్రి జనరల్ పియారీ కోనిగ్ స్థానే నియమించబడిన జనరల్ పియరీ బిల్లోట్ రాజీనామా యిచ్చ వలసిందన్న తనతోటి డీగోలిస్టు మంత్రులతో చేయబడ కలవ నిరాకరించి, మొరాకోలో పరిస్థితిని వ్యక్తిగతంగా పరిశీలించే నిమిత్తం వెళ్ళిపోవడం కూడా మున్సూర్ ఫారెకు అనుకూలంగా పరిణమించింది ఆయన వెళ్ళడానికి పూర్వం ప్రభుత్వం మొరాకోలో పరిస్థితిని త్వరలో చక్కబరచగలదని భావించడానికి అన్ని విధాల అవకాశం కలదని అన్నారు.

రాజీనామాకు ఫారె నిరాకరణ

(డిమోక్రటిక్ ప్రెస్)

పారిస్, అక్టోబర్ 7—

"నేను రాజీనామా ఇవ్వడానికి నిరాకరించాను" అటూనే ఫ్రెంచి ప్రధాని ఫారె నిన్న రాత్రి మొరాకోపై చర్చ జరపనున్న ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీకి వచ్చారు అయన ఓటమి చెందుకు దాపు దాలంటే ఏదో అద్భుతం జరగాలి.

ఆయన ఓడిపోతే తిరిగి కొత్త ఫ్రెంచి ప్రభుత్వం ఎప్పటికి ఏర్పడేదీ ఎవరూ చెప్పలేరు.

తన విధానాన్ని వ్యతిరేకించిన డీగోలిస్టు పార్టీ మంత్రులు అయిదుగురిని చూపినా విధానాన్ని సమర్థించండి లేదా రాజీనామా ఇవ్వండి అని ఫారె కోరగా వారిలో నలుగురు రాజీనామా యివ్వడానికే సిద్ధపడ్డారు. ఒకరు జనరల్ కార్నలియస్ మోలిపీర్ మాత్రం మునిగిపోతున్న ఓడను వదలివేయనాడంటూ ఫారె వాదాన్నే సమర్థించారు.

మరి మూడు మితవాద పక్షాలవారు ఫారెను రాజీనామా యిమ్మన్నారు. ఈ పార్టీల సభ్యులలో ముఖ్యుడైన మున్సూర్ పినే తాత్కాలికంగా ఫారెను వదిలి వెళ్ళడానికి నిరాకరించారు.

"నా విధానం మొరాకో ఫ్రాన్సుల మధ్య సామరస్యం నెలకొల్పగలదనే విశ్వసిస్తున్నాను" అని ఫారెవారికి తెలియజేశారు చర్చ నేటికి వాయిదా పడ్డది.

• • •

పారిస్, అక్టోబర్ 7—మొరాకో లో క్రమంగా ప్రాబల్యం సమకూర్చుకొంటున్న

బర్సయిటిస్ అనే వికటమైన బాధతో కూడిన వ్యాధికి ఈ ఔషధాన్ని వాడితే అద్భుతమైన ఫలితం కనిపించిందని డాక్టర్లు ప్రకటించారు.

కాశ్మీర్ సమస్యపై పాకిస్తానీల ప్రదర్శనం

ఇండియా నిరసన

పాక్ ప్రధానికి చేరిందట

కరాచీ, అక్టోబర్ 8—భారత ప్రభుత్వం కాశ్మీర్‌నుంచి సైన్యాలను పాకిస్తాన్‌లోని ఇండియా హైకమీషన్ కార్యాలయం ముందు పాకిస్తాన్ పౌరులు జరుపుతున్న ప్రదర్శనాలకు భారతప్రభుత్వం పంపిన నిరసన లేఖను పాకిస్తాన్ విదేశ కార్యాలయం పాక్ ప్రధాని అలీకి అందజేసిందని అతి విశ్వసనీయంగా తెలుస్తున్నది

కరాచీ, ఢాకా, లాహోర్‌లలోని ఇండియా హైకమిషనర్ కార్యాలయాల ముందు, మిత్రరాజ్యసమితి సమాచార కార్యాలయం ముందు కరాచీలోని పెద్ద పత్రికా కార్యాలయాల ముందు ఈ ప్రదర్శనం నెలనుంచి జరుపబడుతున్నది

గడచిన సెప్టెంబర్ 28 వ తేదీన పాకిస్తాన్‌లో ఇండియా హైకమిషనర్ శ్రీ సి. సి. దేశాయి, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయానికి వెళ్ళి భారత ప్రభుత్వం నిరసన ప్రకటించారు.

కాశ్మీర్‌లో ప్లెబిసైట్

ఉద్యమం తగదని అశోక మెహతా హెచ్చరిక

శ్రీనగర్, అక్టోబర్ 7—ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ అశోక మెహతా నేడిక్కడ మాట్లాడుతూ షరతులన్నీ నెరవేర్చబడితే కాశ్మీర్‌లో ప్లెబిసైట్ పెట్టవచ్చు నన్నారు.

ఈ షరతులను అమలు జరపడ ఒక్క ఇండియా ప్రధాని చేతిలో నే లేదని, ఇండియా, పాకిస్తాన్ ప్రధానమంత్రు లిద్దరు వీనికి సమ్మతించవలసి వున్నదని ఆయన వివరించారు.

కాశ్మీర్‌లో ప్లెబిసైట్ ఒక్క కాశ్మీర్ ప్రజానీకానికి మాత్రమే ముఖ్యమైన సమస్య కాదని, అది ఇండియా ఉపఖండం మొత్తానికి అత్యంత ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు

ఈ విషయంలో విలంబనవల్ల అసంతృప్తి చెందడం సహజమని, కాని, అంతర్జాతీయ ఒడంబడికల విషయంలో తొందరపాటుగాని ఆందోళనగాని ఎంతమాత్రం ప్రయోజనకరమైనవి కావని కూడా హెచ్చరించారు.

పుదుచ్చేరిని ఇండియాకు అప్పగించడంలో న్యాయశాస్త్ర సంబంధమైన కార్యక్రమం పూర్తి కావడానికి కూడా చాలా విలంబన జరుగుతున్నదన్న సంగతి ఉదహరించారు.

ప్లెబిసైట్ విషయమై ప్రధాని నెహ్రూ చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ ఉపసంహరించుకోలేదని వివరిస్తూ ప్లెబిసైట్ కోసం ఉద్యమాన్ని కాశ్మీర్‌లో ప్రారంభించినందువల్ల ప్రయోజనం వుండబోదని కూడా శ్రీ అశోక మెహతా హెచ్చరించారు.

ఢాకాలో కాశ్మీర్ దినం

ఢాకా, అక్టోబర్ 7— నేడు ఢాకాలో కాశ్మీర్ దినం జరుపబడింది. ఈ సందర్భంలో జరిగిన సభలో భారత సైన్యాలు కాశ్మీర్ ఆక్రమణకు [illegible] (పజలకు) స్వయం నిర్ణయాధికారం సంపాదించడానికి "ప్రత్యక్ష చర్య" జరపాలని పట్టుబట్టుతూ ప్రకటించారు కాశ్మీర్ సమస్యా పరిష్కారం కావాలని కోరుతూ తీర్మానాలు జరుపబడాయి అంతకుముందు ఢాకా ప్రధాన వీధులలో ప్రదర్శనాలు చేస్తూ వూరేగింపు జరిగింది.

కొరియా ఏకీకరణ సాధనకు మిత్రరాజ్య సమితిచే నియమించబడిన సంఘ ఇక ఎంత మాత్రం కృషి చేయు నవసరం, ఇప్పుడు అది నిర్వహిస్తున్న పనులు ప్రత్యేకానికి మరొక సంస్థ మిత్రరాజ్య సమితి [illegible] ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటున్నారు

అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ

మిత్రరాజ్యసమితి యాజమాన్యాన పనిచేయాలని ఇండియా ప్రతిపాదన

న్యూయార్క్, అక్టోబర్ 7—

శాంతికాల ప్రయోజనాలకై అణుశక్తి అభివృద్ధి సాధనకు తలపెట్టబడిన అంతర్జాతీయ అణుశక్తి అభివృద్ధి సంస్థ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి బాధ్యత వహించి పని చేయాలని ఇండియా నేడు ప్రతిపాదించింది.

ఈ కొత్త అంతర్జాతీయ అణుశక్తి అభివృద్ధి సంస్థ ప్రధాన స్వరూపం, దాని విధులు మున్నగు వాటిపై 1954 సంవత్సరారంభం నాటికి ఒక సమాధానం కుదరవచ్చునని ఇంతకు ముందు జనరల్ అసెంబ్లీకి చెందిన రాజకీయ సంఘంలో అమెరికా ప్రతినిధి ఆశాభావం వెల్లడించారు.

ఈ కొత్త సంస్థకు సభ్యత్వం వుండే దేశాల మధ్య దృక్పథంలో ఏర్పడే ప్రాథమిక విభేదాలు చాలా స్వల్పంగా వుండగలవనీ, అవి సంప్రతింపుల ద్వారా తొలగించబడగలవనీ అమెరికా ఆశిస్తున్నదని సెనేటర్ జాన్ పాస్టోర్ పేర్కొన్నారు.

మిత్రరాజ్యసమితికి, దాని ప్రత్యేక శాఖా సంస్థలకు మధ్య వున్న సంబంధం వంటిదే సమితికి ఈ కొత్త సంస్థకు మధ్య కూడా వుండాలనే అమెరికా వాదాన్ని, అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన పరమాణుశక్తి వ్యవహారాల సంఘంలో కూడా సభ్యుడైన సెనేటర్ పాస్టోర్ పునరుద్ఘాటించారు.

రెండవ అణుశాస్త్రజ్ఞుల సభ

రాజకీయ సంఘం సమావేశం కావడానికి కొద్ది గంటలు ముందుగా బ్రిటన్, అమెరికాలు కలిసి మరి మూడేళ్ళ లోపుగా మిత్రరాజ్యసమితి ఆధ్వర్యం క్రింద అణుశక్తి శాంతికాల వినియోగంపై మరొక సారి ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభ ఏర్పాటు చేయబడాలని సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని సమర్పించాయి.

తొలి ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభ ఈ యేడు ఆగస్టులో జెనీవాలో జరిగిన సంగతి పాఠకులకు విదితమే.

అంతర్జాతీయ అణుశక్తి అభివృద్ధి సంస్థ స్థాపనకు సంబంధించిన ప్రణాళికను రూపొందించడానికి జరుగుతున్న సంప్రతింపులు జయప్రదంగా కొనసాగుతున్నందుకు ఆంగ్లో-అమెరికన్ తీర్మానం మున్సాయిదాలో సంతృప్తి వెల్లడించబడింది.

ఈ కొత్త అణుశక్తి సంస్థ కాను జరిపిన కృషిపై జనరల్ అసెంబ్లీకి ఏటేటా నివేదికలను సమర్పిస్తూ వుండాలనీ, దాని కార్యవర్గం జనరల్ అసెంబ్లీ చేయగల సిఫారసులను గురించి చర్చిస్తూ వుండాలనీ సిఫారసు చేస్తూ ఇండియా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది.

ఈ తీర్మానంలోని విషయాలకు కార్యరూపం పొందించడానికి ఒక కమిటీ నియమించబడాలని ఇండియా తీర్మానంలో కోరబడింది కూడా.

అంతర్జాతీయ అణుశక్తి అభివృద్ధి సంస్థ స్థాపనకు సంబంధించి పాశ్చాత్య రాజ్యాలు చేసిన సూచనలపై సోవియట్ యూనియన్ తన అభిప్రాయాలను తెలియపరచిందనీ వాటిని అమెరికా ప్రస్తుతం శ్రద్ధగా పరిశీలిస్తున్నదనీ నేడు రాజకీయ సంఘంలో సెనేటర్ పాస్టోర్ వివరం చేశారు.

యు. పి. ఎస్. సి. కొత్త కార్యదర్శి

న్యూఢిల్లీ అక్టోబర్ 7—హోంశాఖలో ఆఫిషియేటింగ్ జాయింట్ సెక్రటరీ శ్రీ వి. గణేశన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా నియమించబడ్డారు. నవంబరు 1 వ తేదీని ఆయన కొత్త పదవిని స్వీకరిస్తారు.

ప్రస్తుతం ఆ స్థానంలో వున్న శ్రీ ఎన్. ఎస్. మణి హోంశాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేయబడుతారు.

రేడియో

(అక్టోబర్ 10, సోమవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు రిలే; 7-30 మద్రాసు రిలే; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాసు రిలే; 1-30 మద్రాసు రిలే; 1-40 (హిం. తె. వా); 4-0 (రి); సాయంత్రం 5-30 శిశు ప్రశాకర కృష్ణమూర్తిగారి (గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేమిటి; మనవిచేయు వేః పాట; కవితాజగత్తులో భక్తి—ప్రసంగం ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—గోష్ఠిగానం; 7-30 (రి); 7-45 అభ్యుదయ విరోధం: అస్పృశ్యత. రాజ్యాంగములోని వివారణ సూచన—ప్రసంగం; 8-0 మేనూరి రాధాకృష్ణ (వ); 8-30 ప్రసారిక్ (ఢిల్లీ నుండి రిలే); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 మేనూరి రాధాకృష్ణ (వ); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉదయం 6-30 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం 7-30 కల్యాణ మునిస్వామి (గా); 8-0 విజయవిద్యాంనమురు (వీ); మధ్యాహ్నం 12-30 కె పి. భాగీరథి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 కల్యాణి రంగాచారి (వ); 4-30 (రి); సాయంత్రం 5-30 కె వి. వరోజ; 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 ఉ. ఎస్. కుందరాదన్; 7-0 (సూ. రి); 7-50 (రి); 8-30 ఎ. ఎన్. బాలసుబ్రహ్మణ్యం: స్వంత సాహిత్యం; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉదయం 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విజయ విద్యాంనమురు (గా); 4-0 మహారాజపురం వి. కోదండరామన్; సాయంత్రం 6-0 (ఆం. వా)-స్థానిక ప్రకటనలు; వాతావరణం; వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 జంత్రసమ్మేళనం; 8-0 సావిత్రి శ్రీనివాసన్ (గా); 9-0 (ఆం. వా); 9-15 శప్పిపోయిన వందం: నాటిక—రచన: పాలంకి వెంకట రామచంద్రమూర్తి; 9-30 లాల్గుడి జయరామన్ (వ). ఎస్. వి. ఎస్. నారాయణన్ (మృ); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉదయం 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె వా); 7-15 ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి; 7-45 జకీర్ అలీ (గీ ము); 8-0 (ఆం. హిం. వా); 8-30 మధుసూదన్ భావే; మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తెం వా); సాయంత్రం 5-30 వి వెంకటేశ్వర్లు (గీ); 5-45 (రి); 6-0 ఎమ్. ఎస్. మహాదేవన్; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-గీతావళి: వి వెంకటేశ్వర్లు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ — వేడుకులు: శశ్వపుడు — ప్రసంగం; వార్తలు, అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం; 8-0 హైదరాబాద్ మేళ్ళగతి—ప్రసంగం (హిం ఉ); 8-15 కోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 మధుసూదన్ భావే; జఘూరి ఖాన్; 8-35 జకీర్ అలీ (ము); 8-45 (రి); 9-0 (ఆం. ఉ. వా); 9-30 (రి); 9-50 సితార్: 10-0 మధుసూదన్ భావే; 10-30 ప్రసారసమాప్తి.

(మిగత 7 వ కాలంలో)

ఇదో చూడండి మెక్లీన్సు దంతాల్ని ఎంతచక్కగా శుభ్రపరుస్తుంది

ఈ మూడు టీకప్పుల్ని చూడండి! ప్రతిమ్మ తినడానికి సాధ్యం కాని దాలాకఠిన సమస్యను అవి నిరూపిస్తున్నాయి. అవే పళ్ళు అనుకోండి. వాని ముందుభాగాల్ని శుభ్రం చేయవచ్చు. వెనుక భాగాల్ని శుభ్రపరచవచ్చు కాని, ఆ పళ్ళ మధ్యనున్న సందుల మాటేమిటి? అవి మామూలు పద్ధతిలో తోమడానికి అందేవి కావు. అత్యంత అపాయకరమైన విష్క్రిములు అక్కడే దాగివుంటాయి. ఈ సమస్యను మెక్లీన్స్ బహుచక్కగా పరిష్కరించింది. పళ్ళ అందాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకో దలచిన వారంతా, ఎప్పటికి ప్రమాదకరమే అయిన లిపాయిడ్స్‌ను గురించి తప్పక చదివి తెలుసుకోవాలి.

మెక్లీన్సు, మామూలు పద్ధతిని తోముటలో అందని అపాయకరమైన చోట్లకు సూటిగా పోరబడుతుంది.

దంతక్షయాన్ని అరికట్టుటకు అత్యంత ప్రధానమైనది అదే

మీ పళ్ళమీద జారుపార ఒకటి ఏర్పడుతుంది చూడండి—దాన్నే డెంటల్ "ప్లేక్" అంటారు. అది చూపుకు అసహ్యంగా వికారంగా వుండుట మాత్రమే కాదు—చాలా హాని కరమనికూడా దంత వైద్యులిప్పుడు నిరూపించియున్నారు.

ఆ పొర ఒక భాగంలో కొన్ని కొవ్వు పదార్థాలున్నాయి. వానిని "లిపాయిడ్స్" అంటారు. ఎంత బాగా తోమినా అవేమీ పోవు. ఆ పొరలోపలా వెనకా అమ్లాలు తమ భయంకరమైన పనిని సాగిస్తూనే వుంటాయి. అవి మీ పళ్ళ మెరుగును తిని వేస్తూనే వుంటాయి ఆ దంతక్షయను అరికట్టడానికి తొలి మెట్టు అంటే,ఈ లిపాయిడ్స్ గల ప్లేకును క్రమం తప్పకుండా తొలగిస్తూనే వుండటం. కొన్ని టూత్ పేస్టులు మీ నోటనిండా నురగనేమో కలిగిస్తాయి. ఆ నురగ సులభంగా అందే పళ్ళ వెలుపలి భాగాలకు మాత్రం చేరుతుంది. కాని, తోమటానికి అందనిచోట్ల లోనే దంతక్షయ ఎక్కువగా వుంటుంది. లిపాయిడ్స్‌ని విశ్శేషంగా తొలగించటానికి ఉన్న ఒక్కటే మార్గం అంటే, వానిని కరిగించి వేయడం. మెక్లీన్సు సూటిగా సాధించే పని కూడా అదే! ఆకార్యాన్ని మెక్లీన్స్ బహునున్నింతగా, చాలానురకితంగా, అతిశీఘ్రంగా సాధించుతుంది. లిపాయిడ్స్‌ని కరిగించే సాధనం మెక్లీన్సులోనే వుంది. మామూలు తోమటంలో అందని చోట్లకెల్లా అది సూటిగా చొచ్చుకు పోతుంది. మెక్లీన్సుయొక్క పరిమళం రమ్యంగా వుంటుంది. ఉత్తేజనం కలిగిస్తుంది. వెన్వెంటనే ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ పళ్ళు ముత్యాల్లాగ మెరుస్తాయి. దంతంలాగ నునుపు దీరుతాయి. ఎప్పటికి పరిశుభ్రంగా వుంటాయి. మెక్లీన్సును క్రమం తప్పక రోజుకు రెండు సార్లు ప్రతిరోజు వాడండి. మరి, జ్ఞాపకం వుంచుకోండి. మెక్లీన్స్ ధావళ్యంగల దంతాలే ఆరోగ్యవంతమైన దంతాలు.

క్లోరోఫిల్ కలదిన్నీ లభిస్తుంది.

MTY 41 TEL.

గర్భమిత్ర
స్త్రీల ఋతు శూలలకు
32 బిళ్లలు రు. 4-0-0.

క్షీణహరి
పిలల బల్ల వ్యాధులకు
64 బిళ్లలు రు. 4-0-0

సుప్రసిద్ధ ఆయుర్వేదౌషధములు
శరీరమును పని చేయు పేటెంటు మందులకు:

శ్రీసూర్య ఆయుర్వేద ఔషధాలయం

"అహింసా విధానమే సర్వదా మనకు శ్రేయస్కరం"

టెక్కలిలో గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని ప్రబోధం

మొత్తం రాష్ట్రంలో బాపూజీ జయంత్యుత్సవాలు

టెక్కలి, అక్టోబర్ 3 — "ఇది బాపూజీ విగ్రహావిష్కరణ మాత్రమే కాదు. ఆయన సిద్ధాంతాల ఆవిష్కరణ. దురహంకారం చేత శాంతి ఎద్దుకున్న ద్వారా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యశక్తుల బారినుంచి భారతావనికి స్వాతంత్ర్యం ప్రసాదించిపెట్టిన తపస్వి శిలావిగ్రహం ఆవిష్కరణ చేసే భాగ్యం ఈ పుణ్యదినాన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సేవకుణ్ణైన నా అదృష్టం. బహుశా అంత యోగ్యత నాకు లేదేమో. నా 25 ఏండ్ల రాజకీయ జీవితం తలచుకొని ఆ మహామహుని పిలుపు విని 1935 లో కాడిపుడులు విడిచిపెట్టి స్వరాజ్యసమరంలో ప్రవేశించిన సంఘటన స్మరించుకుని ఈ కార్యానికి పూనుకున్నాను" అని నిన్న సాయంత్రం స్థానిక పంచాయతీ బోర్డు కార్యాలయం ఎదుటనున్న పార్కులో పూజ్య బాపూజీ శిలా విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు చెప్పారు.

స్థానిక మంగళ వాయిద్యాలతో శ్రీ రాజుగారిని ఊరికావలగల రహదారి బంగళానుంచి ఊరేగింపుతో పురజనులు తీసుకువచ్చారు.

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు శ్రీ తమ్మినేని చిరంజీవి రావుగారు సభకు అధ్యక్షత వహించారు.

టెక్కలి తాలూకా, పట్టణ కాంగ్రెసు సంఘముల తరఫున శ్రీ రత్నాల రామచంద్ర చౌదరి, పంచాయతీ బోర్డు తరఫున సభాపతి శ్రీ బంకాల చినసాంబమూర్తిగార్లు స్వాగత పత్రాలు శ్రీ రాజుగారికి సమర్పించారు.

గాంధీజీ బోధనలు ఆంగ్లంలో ఛందోబద్ధంగా కూర్చిన ఎగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ సి. జనార్దనరావుగారు ఉపన్యసించారు.

శ్రీ సత్యనారాయణరాజుగారు తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"మనకు రాజకీయ స్వాతంత్ర్యమే లభించింది. మిగిలిన రంగాలలో అభ్యుదయం పొందాలి. సర్వసమాజ స్థాపన గాంధీజీవాని ... ఆకస్మికంగా అమాంతంగా రాదు. ఏ రాజకీయ పక్షమైనా దుర్మార్గ ప్రజలలో కల్పించి తామే పాలకులమైతే అమాంతంగా కనివిని ఎరుగని మార్పులు తేగలమని ప్రగల్భాలు పలుకడం మంచిది కాదు. అది గారడీవాని మామిడి ... నాటి సిద్ధాంతాలు ... ఆచరణలో శాంతియుత పద్ధతులు ఉపయోగించారు.

మహాత్ముడు శాంతియుత ధర్మ పద్ధతులు అనుసరించారు. ఆయన స్వాతంత్ర్యం చేకూర్చి, సిద్ధాంతాలు తన వారసు తనదగు పండిట్ నెహ్రూకు మనకు యావన్మందికి ఆచరణకు విడిచిపెట్టారు. శాంతియుత పద్ధతులను విడిచి అరాజకీయ వర్గాల మాటలకు మోసపోవద్దు. మనకు సర్వదా మహాత్ముని అహింసా విధానమే శ్రేయస్కరం. గారడీ వాని మాటలకు పోలిన మోసగాండ్ర పలుకులు చెవికెక్కించుకోరాదు.

వర్తమాన వాస్తవిక పరిస్థితులు జ్ఞప్తి యుంచుకొని ప్రగతిపంథాకు వలసిన కృషి సాగించాలి. అందులకే ప్రణాళికలు ఏర్పాటు చేయబడుతవి. వాటికి ప్రజా సహకారం కావాలి".

భారీ ఇరిగేషను ప్రాజెక్టులగు నందికొండ, హైలెవెల్ ఛానెల్, వంశధార మున్నగు వానివల్ల ఆంధ్రప్రభుత్వ పథకాలను ఉదహరించి శ్రీ సత్యనారాయణ రాజుగారు శ్రీవినోబాజీ ఆంధ్రదేశయాత్రను ప్రస్తావించి ప్రగతిశీలురు తమకుగల సంపదలో కనీస భాగం సోదరుల శ్రేయమునకై దానంచేయడం ఆవశ్యకమని ప్రబోధించారు.

పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ సాంబమూర్తిగారి కృతజ్ఞతతో సభ ముగిసింది.

పిదప శ్రీ రాజుగారు వారెవ్ శ్రీ బైరాగి దాసు, బేడీ కూర్మన్న ప్రభృతులతో స్థానిక గిరిజన, హరిజన వసతిగృహం చూచారు.

రాత్రి రహదారి బంగళాలో ఏర్పాటు చేయబడిన కాంగ్రెసు కార్యకర్తల సభలో "గతాన్ని విస్మరించి, కాంగ్రెసులో మరల చేరిన సోదరులతో ఐక్యంగా సమష్టిగా కాంగ్రెసు ఆశయ లక్ష్యసిద్ధికై సంఘీభావంతో కృషిచేసిన కాంగ్రెసు సేవకుల ధర్మము పాటించ వలసిందిగా శ్రీ సత్యనారాయణరాజుగారు కోరారు".

ఖడ్గపురంలో

గాంధీ మైదానంలో గాంధీ సేవాసంఘం వారి ఆధ్వర్యాన గాంధీ జయంతి జరుపబడింది. ఉదయం జరిగిన సమావేశానికి శ్రీ టి. వీరరాజుగారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర ఉన్నతోద్యోగులు శ్రీయుతులు చాగంటి దలపతిరావు, డి. వి. రెడ్డిగార్లు కూడా హాజరైనారు.

శ్రీ జి. ఎస్. ఎన్. మూర్తిగారు మాట్లాడుతూ గాంధీజీ జీవిత విశేషాలను గురించి చెప్పారు.

తరువాత శ్రీ దాశరథి ఆత్మారామంగారు మాట్లాడుతూ, బాపూజీ అంతటి పురుషులని ప్రపంచ రాజ్యాలు ... పోటీలో మానవజాతి ... సిద్ధమవుతున్న సమయములో గాంధీజీ వెలిగించిన "సత్యం-శాంతి" అనే రెండు జ్యోతులే ప్రజలకు ఆశాజనకంగా వున్నాయని అన్నారు. ప్రపంచశాంతికి నెహ్రూ ప్రవచించిన పంచశీల కూడా గాంధీజీ ప్రబోధించిన 'సత్యం-శాంతి' అనే సూత్రాల మీద ఆధారపడి యున్నదని వారు చెప్పారు.

శ్రీ కొప్పుర్తి స్వామికీ గాంధిగారిపై ఒక

...స్వాలు చదివిన తరువాత అధ్యక్షులు మాట్లాడుతూ, గాంధీ జయంతులు చేయడం ద్వారానూ, విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారానూ గాంధీజీ ఆత్మ శాంతి నొందదనీ, ఆయన సూత్రాలను అనుసరించడం ద్వారానే వారి ఆత్మకు శాంతి కలుగగలదనీ అన్నారు.

సమావేశానికి ముందుగా శ్రీ చాగంటి దలపతిరావుగారు పతాకోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంలోనే గాంధీ సేవాసంఘంవారు ఏర్పాటుచేసిన బహిరంగ ప్రదర్శనకు శ్రీమతి చాగంటి దలపతిరావు ప్రారంభోత్సవం చేశారు.

పెంపురాలో ఆంధ్ర యువజన సంఘం వారు ఆంధ్ర పాఠశాలలో గాంధీ జయంతి ఉత్సవాన్ని జయప్రదంగా జరిపారు. సభకు శ్రీ డి. వి. రెడ్డిగారు అధ్యక్షత వహించారు.

శ్రీ జి. ఎస్. ఎన్. మూర్తి అధ్యక్షులు మాట్లాడిన తరువాత కార్యక్రమం ముగిసింది.

హైదరాబాద్‌లో

హైదరాబాదు ముల్తాన్ బజారులోని భూదాన కుటీరం దగ్గర ప్రత్యేకంగా నిర్మించబడిన షామియానాలో హిందీ ప్రచారసభ రెండవ రోజు గాంధీజయంతి ఉత్సవం జరిపారు. హైదరాబాద్ విద్యాశాఖామాత్యులు శ్రీ గోపాలరావు ఎక్బోటేగారు సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి కార్యక్రమ సమావేశకర్త శ్రీ రామకృష్ణధూత్‌గారు అతిథులకు స్వాగతం తెలియజేస్తూ మహాత్ముని హిందీ సంబంధమైన వ్యాఖ్యలను చదివి వినిపించారు.

శ్రీ వినోబాజీ అంతరంగిక కార్యదర్శి శ్రీ దామోదరదాసు మూందడా మాట్లాడుతూ దక్షిణ ఆఫ్రికాలో ఉన్న రోజుల్లోనే భారత రాజభాష హిందీ కాతగునని గాంధీజీ నిర్ణయించుకున్నారన్నారు.

సభాధ్యక్షులు శ్రీ ఎక్బోటేగారు రాజ్యాంగ పత్రంలోని 17 వ అధ్యాయంలోని ముఖ్యమైన వివరాలను వివరించారు.

హిందీ ప్రేమీసభ కార్యదర్శి శ్రీ హమీదుద్దీన్ శాహిద్‌గారి అభినందనములతో సభ సమాప్తమైంది.

హిందూపురంలో

మునిసిపల్ స్వీపర్సు కాలనీ వయోజన విద్యాలయంలో గాంధీ జయంతి జరుపబడింది. పురపాలక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వెంకటరావుగారి అధ్యక్షతన ... సభ ఏర్పాటు చేయబడింది. శ్రీ కె. అనంత రామయ్యగారు గాంధీ జీవితమును గూర్చి ఉపన్యసించారు. ప్రగతి స్కూలు ప్రధానోపాధ్యాయుడు శ్రీ డి. యం. కృష్ణమూర్తిగారు గాంధీ నిర్మాణ సూత్రాలను, ఆచరణ విధానం గూర్చి చెప్పారు. అధ్యక్షుడు వయోజన విద్య, హరిజనోద్ధరణ విశిష్టతనుగురించి ప్రసంగించారు. కార్యదర్శి శ్రీ వీరరాఘవశర్మ అభినందనలతో సభ ముగిసింది. వయోజనులకు బహుమతులు పంచబడినవి.

బొబ్బర్లంకలో

ఈ గ్రామంలో ... ఆధ్వర్యాన గాంధీ జయంతి అత్యంత వైభవోపేతంగా జరుపబడినది. ఉదయం పూజ్య బాపూజీకి అత్యంత ప్రియమైన "రఘుపతి రాఘవ రాజారాం" గీతంతో కార్యక్రమం ప్రారంభింపబడినది. కార్యక్రమంలో స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంత సేపు రాట్నం వడకిన తరువాత శ్రీ పమిడిముక్కల గంగాధరరావుగారు గాంధీజీ జీవిత విశేషాలను గురించి చెప్పారు. పిమ్మట ... పంచిపెట్టారు. "జనగణమన" జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగించబడింది.

కోవెలకుంటలో

మహాత్మాగాంధీ జన్మదినోత్సవం కోవెలకుంట్లలో మహా వైభవంగా జరుపబడింది. ఉదయం హైస్కూలు ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పురజనులు సమావేశమయ్యారు. శ్రీ కె. ఆంకిరెడ్డి (పంచాయతీబోర్డు అధ్యక్షులు) గారు జాతీయజెండా ఎగురవేశారు. ఆయన గాంధీజీ జీవితంలోని కొన్ని ఘట్టాలను గూర్చి, వారి గుణగణాలనుగూర్చి ప్రసంగించారు. శ్రీ యం. గణేశశర్మ (హెడ్‌మాస్టర్) శ్రీ వెంకటసుబ్బయ్య (హిందీ పండిట్) గారు, శ్రీ డి. యస్. పుల్లయ్య గార్లు కూడా ఉపన్యసించారు.

తరువాత విద్యార్థులు మహాత్మా గాంధీ పటాన్ని ముఖ్యవీధులలో జాతీయగీతములు పాడుతూ ఊరేగించారు. వారివెంట ఉపాధ్యాయులు, పురజనులు వున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపైన జాతీయ జెండాలు ఎగురవేశారు.

ఉరవకొండలో

శ్రీ గాంధీ హరిజన బాలుర హాస్టల్ మేనేజరు యన్. మునిరాజు, విద్యార్థులు, తాలూకా కాంగ్రెస్‌వారు ప్రభాత్‌ఫేరీ జరిపారు. 8 గంటల నుంచి 10 గంటల వరకు హరిజన వాడలను శ్రీయుతులు యన్. మునిరాజు, కరూరు ఎర్రెప్ప, శిరుమాళ్ళ నంజీవప్ప, పేయాల వెంకప్ప, ముక్కూర కెంచన్న, ఎన్. నారాయణప్ప, దండా వెంకటేసులు, హరిజన ముఖ్యులు (అస్పృశ్యతా ప్రచారకులు) ఎనుమలప్ప, బోనన్నగార్లు, తదితరులు 50 మంది వరకు సవర్ణులు, హరిజనులు కలిసి శుభ్రపరచారు. అందరుకలసి ఫోటో తీయించుకున్నారు. శ్రీ బాపూజీ పటమును పూలమాలలచే అలంకరించి మంగళవాద్యములతో ఊరేగించారు.

6 గంటలకు హరిజనవాడలో బహిరంగ సభ శ్రీ ముష్టూరు శ్రీరామమూర్తిగారి



గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది అఖిలభారత ఖాదీ గ్రామోద్యోగ బోర్డు ప్రతినిధి శ్రీ తెలగడదీని సత్యనారాయణగారి దగ్గర ఖద్దరు హుండీలు కొంటున్నారు

అధ్యక్షతన జరిగింది. బాపూజీ జీవిత చరిత్రను అమూలాగ్రంగా అధ్యక్షులు వివరించారు. అనంతపురం జిల్లాలో ఉరవకొండ పిర్కాను అస్పృశ్యతా ప్రచారానికి ప్రదేశ హరిజనసేవక సంఘం వారు ఏర్పాటు చేసిన సందర్భమున అస్పృశ్యతా నివారణ సమగ్ర ప్రచారానికి ప్రారంభోత్సవం ... శ్రీ డి. గోవిందదాసుగారు (మాజీ శాసన సభ్యులు) జరిపారు. శాసన సభ్యులు శ్రీ యం. రాజారాంగారు ఉపన్యసించారు. శ్రీ సోంపల్లి వెంకట రమణప్ప, శ్రీ కరూరు ఎర్రెప్ప, శ్రీ యన్. మునిరాజు, శ్రీ దండా పెద్దవెంకటేసులు, శ్రీ బంగారు రామిరెడ్డి, శ్రీ బి. శింగప్పగారు కార్యక్రమమందు పాల్గొన్నారు.

నిడదవోలులో

గాంధీ జయంత్యుత్సవం నిడదవోలులోని శ్రీ ఉప్పగిరి వీరరాజుగారి మేడలో మహిళా సమాజం కార్యదర్శిని శ్రీమతి బూర్లగడ్డ వీరరాఘవమ్మగారి అధ్యక్షతన జరుపబడింది. మధ్యాహ్నం సూత్రయజ్ఞం, భజన జరిగిన పిమ్మట శ్రీ ఆకెళ్ల సోమయాజులుగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. జనాబ్ షేక్ నాగూర్ సాహెబుగారు బాపూజీ జీవిత విశేషాలను గురించి భూదానయజ్ఞం గురించి ఉపన్యసించారు.

తర్వాత శ్రీమతి చల్లా సుశీల గారు ఖాదీ ప్రాముఖ్యం గురించి మాట్లాడారు. సమాజ బాలికల నాట్యప్రదర్శనాదులు జరిగినవి.

"శారదాదేవి సూక్తులు" అనే పుస్తకాలను ... అతిథులకు పంచిపెట్టబడినవి. పేదలకు అన్నదానం, వస్త్రదానం కూడా చేయబడినవి. ఫలహారానంతరం సభ ముగిసింది.

• • •

శ్రీమతి గండి నాగరత్నమ్మగారి గృహమందు కూడా గాంధీ జయంత్యుత్సవం జరుపబడింది. సూత్రయజ్ఞం అనంతరం ఫలహారాలు పంచిపెట్టబడినవి.

• • •

స్థానిక విజ్ఞాన కళాశాలలో గాంధీ జయంతి జరుపబడింది. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కస్తూరి సూర్యప్రకాశరావుగారు గాంధీజీ ఉపదేశాలను గురించి ఉపన్యసించారు. కెమికల్సు లిమిటెడ్ కంపెనీలో శ్రీ కాశీవిశ్వనాథం కొండయ్యగారు గాంధీజీ మహత్తర ఆశయాలను గురించి ప్రసంగించారు. ఫలహారానంతరం సభ ముగిసింది.

అభ్యుదయ సమితి బాలానందంలో భజన తోను పాటలతోను గాంధీ జయంతి జరుపబడింది. బాలబాలికలకు మిఠాయి పంచిపెట్టబడినది.

కొణకంచిలో

2వ తేదీన గాంధీ మహాత్ముని 87 వ జన్మదినోత్సవం, యస్. ఆర్. యస్. బోర్డు "హైస్కూలు"నందు మహావైభవంగా జరుపబడింది. ఉదయం విద్యార్థులు జాతీయ పతాక వందనము, సూత్రయజ్ఞము ప్రార్థనలు జరిపారు. జాతీయ పతాకావిష్కరణ, ఆత్మకథ పఠనం శ్రీ టి. కె. అనంత పద్మనాభాచార్యులుగారు, గీతాపఠనం విద్వాన్ శ్రీ పన్నిరాజు చంద్రశేఖరరావుగారు చేశారు. శ్రీ రేపాల బుచ్చిరామ శేషయ్య శ్రేష్ఠిగారు (పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెసు కార్యదర్శి) సభకు అధ్యక్షత వహించారు. శ్రీ కాకుమాను రామకోటేశ్వరరావు, శ్రీ సాతులూరి రాఘవయ్య, శ్రీ కొణకంచి వెంకటేశ్వరరావుగారలు, గాంధీజీ ఆదర్శముల జీవిత విశేషముల గురించి ఉపన్యసించారు. విద్యార్థి నాయకుడు నెరెం వీరయ్య, తోటి విద్యార్థులకు క్రమశిక్షణావశ్యకతను గురించి హితవొసంగి వందన సమర్పణ చేశారు. బాలబాలికలకు ఫలహారములు పంచిపెట్టబడినవి. గ్రామ కాంగ్రెసువారి ఆధ్వర్యమున గాంధీజీ పటముతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపబడింది.

తురిమెళ్ళలో

గాంధీజీ జయంతి సందర్భంలో స్థానిక ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ... హరిజన హాస్టల్ స్థాపించబడింది. దీనికి స్థానిక కాంగ్రెసువాది శ్రీ అబ్బూరి సుబ్బారెడ్డిగారి ఆధిపత్యమున శ్రీ జి. సంజీవరెడ్డిగారిచే ప్రారంభోత్సవం చేయబడింది. బోర్డు ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీ వెంకట నారాయణగారు, శ్రీ ఏ. సుబ్బారెడ్డి, శ్రీ తమనీప సుబ్బయ్యగార్లు, తదితరులు ... సహాయం చేయవలయునని ... చేశారు.

గుంటూరులో

గాంధీ జన్మదినోత్సవం నాడు ... యువజన రజకసంఘం ఆధ్వర్యాన ... వైభవంగా జరుపబడినది. ఉదయం రఘుపతి రాఘవ రాజారాం గీతం పాడారు. శ్రీ చేబ్రోలు

అస్పృశ్యతా నిర్మూలనకు కృషి

శాసన సహాయంతోపాటు హృదయ పరివర్తనకు కూడా ప్రాధాన్యమివ్వాలని హరిజన సప్తాహంలో ప్రబోధం

1వ తేదీన కోడూరు హాస్టల్ భవనమందు, శ్రీ గుత్తా వేంకట్రామానాయుడుగారి అధ్యక్షతను హరిజన ప్రారంభోత్సవ సభ జరిగింది. ప్రచార ప్రారంభోత్సవం శ్రీ యస్. అబ్దుల్ ఖాదర్ (కోడూరు పిర్కా రిపబ్లిక్ ఇన్స్పెక్టర్)గారు చేశారు.

శ్రీ యం. పట్టాభిరామయ్య, శ్రీ యం. గురవయ్యగార్లు తమ ప్రచార కార్యక్రమమును విజయవంతం గావించుటకు, సహాయం చేయవలయునని కోరారు.

శ్రీ పి. వెంకటరాజు, శ్రీ నంది కుమార్ గారలు, అస్పృశ్యతను రూపుమాపుటకు, ప్రచారకులతో సహకరించుటకు సిద్ధపడవలెనని మదివారు.

శ్రీ గుత్తా వేంకట్రామానాయుడుగారు తమ అధ్యక్షోపన్యాసంలో ఇంటినుండి దేశంవరకు క్రమంగా, అస్పృశ్యతను రూపుమాపుటకు దీక్షవహించవలెనని చెప్పారు.

రాజంపేటలో

ఆంధ్రరాష్ట్ర హరిజన సేవాసంఘం ... సెప్టెంబరు 24 వ తేదీనుంచి అక్టోబర్ 2 వ తేదీవరకు హరిజన సప్తాహము జరుపబడినది. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి హరిజన సేవకు చందాలు వసూలు చేశారు. పెద్దలకు, పిల్లలకు సవర్ణులను, హరిజనులను కలిపి ఆటల పోటీలు యేర్పాటు చేశారు. హరిజన వాడలను శుభ్రము చేశారు. హరిజన సభలు వగైరాలు యేర్పాటు చేశారు.

2 వ తేదీ రాజంపేట స్టేషన్‌వద్ద, శ్రీ గుత్తా వేంకట్రామానాయుడుగారి అధ్యక్షతన గాంధీజీ జన్మదినోత్సవసభ జరిగింది.

శ్రీ జి. నారాయణగారు సభను ప్రారంభించారు.

హరిజన సేవా ప్రచారకులు శ్రీ యం. పట్టాభిరామయ్య, శ్రీ యం. గురవయ్యగార్లు ఉపన్యసించారు.

ఆట పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు పంచబడినవి.

అల్పాహారంతో కార్యక్రమం ముగిసింది.

చందోలులో

సెప్టెంబర్ 30 వ తేదీ సాయంత్రం హరిజన సేవకులు ... హరిజనవాడకు ప్రచారార్థమై వచ్చారు. పెద్ద గాలి వర్షము మూలమున సమావేశమునకు అవకాశం లేకపోయినది. కార్యకర్తలు కొన్ని ఇళ్ళకు పోయి అస్పృశ్యతా నివారణ దళం ఉద్దేశ్యమును గురించి బోధించారు.

హనుమయ్య (గుంటూరు పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు)గారు జెండా ప్రతిష్ఠాపన చేశారు.

మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ యామాటి గాంధిచౌదరిగారి అధ్యక్షతను సభ జరుపబడినది. ఈ సందర్భంలో శ్రీ నేబోలు హనుమయ్యగారు మాట్లాడారు. శ్రీ పలకలూరి నారాయణ (మునిసిపల్ కౌన్సిలర్) గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవిత విశేషాలనుగురించి చెప్పారు. శ్రీ యస్. యం. వాలాజి (మునిసిపల్ కౌన్సిలర్) గారు కూడా ప్రసంగించారు. పిమ్మట శ్రీ వీరయ్య చౌదరి (చిలకలూరిపేట)గారు మాట్లాడారు. అధ్యక్షుని ఉపన్యాసం అనంతరం సభ ముగిసినది. సభానంతరం పిల్లలకు మిఠాయి పంచిపెట్టబడినది.

వినుకొండలో

వినుకొండ పట్టణ కాంగ్రెసు యాజమాన్యాన గాంధీ జయంతి వైభవంగా జరుపబడింది. మధ్యాహ్నం పట్టణ కాంగ్రెసు సంఘంవారిచే 400 మంది పేదలకు అన్నదానం చేయబడింది. ... గాంధీజీ చిత్రపటమును ... అలంకరించి బ్యాండు వాయిద్యములతోను మైకులతోను ఊరేగించారు. హిందూ మహమ్మదీయ క్రైస్తవ ప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సవంలో పాల్గొన్నారు. రాత్రి నేతాజీ చౌకువద్ద జరిగిన బహిరంగసభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కార్యాలయ కార్యదర్శి శ్రీ చదలవాడ పిచ్చయ్యగారు గాంధీజీ జీవిత విశేషాలను ... గాంధీ సిద్ధాంతాలను గూర్చిన విధానమును వివరించారు. తదుపరి శ్రీయుతులు ... శ్రీ ... అభినందనముతో రాత్రి 1 గంటకు సభ ముగిసింది.

శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారికి జోహార్లు

ఆలమూరు సభలో

ఆలమూరు, అక్టోబర్ 3 — శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారు మరణించారనే విషాద వార్త తెలియగానే ఆలమూరు గ్రామంలోని అన్ని తెగలకు చెందిన ప్రజలు విషాదభరితులతో సమావేశమైనారు.

ఆయన మరణానికి సంతాప సూచకంగా అన్ని దుకాణాలు, కాఫీహోటళ్ళు, తదితర వ్యాపార సంస్థలు మూసివేయబడినాయి.

కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంకు, ల్యాండు మార్టుగేజి బ్యాంకు, పీపుల్స్ సొసైటీ, ఇంకా ఇతర సహకార సంస్థల ఉద్యోగులు, గ్రామంలోని ప్రజలు శ్రీ సత్యనారాయణగారి పటాన్ని ఆలమూరులో ఊరేగించారు.

తరువాత రూరల్ బ్యాంకు భవనం దగ్గర జరిగిన సంతాప సభలో శ్రీ దూర్వాసుల సత్యనారాయణ, డాక్టర్ రామచంద్రరావు, శ్రీ బోళ్ళ నాగేశ్వర నారాయణ, శ్రీ పుల్లెల కామేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీ సోమనాథశాస్త్రిగార్లు శ్రీ సత్యనారాయణగారి సేవా జీవితాన్ని, సహకారోద్యమ కృషిని ప్రశంసిస్తూ ప్రసంగాలు చేసి, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూర్చవలసిందిగా భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

• • •

2 వ తేదీ యువజన సంఘంవారు శ్రీ కొరసాటి నారాయణ అధ్యక్షతన సమావేశమై ఉత్తమ ప్రజాసేవకుడు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి మరణానికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. శ్రీ సత్యవోలు సూర్యనారాయణ, శ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి, శ్రీ అప్పారావుగార్లు మాట్లాడారు.

2 వ తేదీ రాత్రి కామేశ్వరరావు మెమోరియల్ పార్కులో హిందీ విజ్ఞాన మందిర్‌వారు ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ, శ్రీ దాసరి కనకయ్యగారు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి బహుముఖమైన ప్రతిభను వివరిస్తూ, మారుమూలగ్రామమైన ఆలమూరుకు సహకారోద్యమం ద్వారా భారతదేశంలో పేరు ఖ్యాతి సమకూర్చిపెట్టిన ప్రతిభాశాలి అని, ఆయన బహుముఖమైన వ్యక్తిత్వానికి జోహార్లు అర్పించారు.

శ్రీ పులి కామేశ్వరరావు, శ్రీ వరబ్రహ్మశాస్త్రి, శ్రీ రాధాకృష్ణమూర్తిగార్లు సత్యనారాయణగారి ప్రతిభా విశేషాలను ఉగ్గడించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సత్యవోలు సూర్యనారాయణగారు మాట్లాడుతూ సత్యనారాయణగారు ఏ ఉత్తమాదర్శాలతో తన లక్ష్యంను కొనసాగించడానికి పూనుకొన్నారో వాటికై మనం హృదయపూర్వకంగా కృషి చేయడం ద్వారా ఆయన పవిత్రాత్మకు శాంతిని చేకూర్చగలం అంటూ, వారి కుటుంబానికి సంతాపం తెలియజేయుచూ తీర్మానించారు.

కార్యదర్శి వందనాలతో సభ ముగిసింది.

ప్లానింగ్ మంత్రి సంతాప ప్రకటన

కర్నూలు, అక్టోబరు 3 — శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి మృతికి సంతాపం తెలియజేస్తూ ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు దిగువ ప్రకటన చేశారు:

"రెండు రోజుల క్రితం బొంబాయిలో మరణించిన శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి వంటి గొప్ప మిత్రుని నేను మరువజాలను. ఆయన 10 వేలమందికి పైగా ... సభలలో ... ఉపన్యాసాలిచ్చేవారు. ... ఇప్పటికి 30 సంవత్సరాల ... నుంచి కాంగ్రెసులోను, సహకారోద్యమంలోను మేమిద్దరం బాగా కలిసి పనిచేస్తూ వచ్చాము. సహకారోద్యమం ఆయనకు మతం

చేనేత పరిశ్రమ అభివృద్ధి

ఆంధ్ర ప్రభుత్వం పథకాలు

కర్నూలు, అక్టోబరు 7 — 1955-56 వ సంవత్సరంలో అమలు జరపడానికి 1 కోటి రూపాయలకు పైగా ఖర్చుకాగల పథకాలను ఆంధ్ర ప్రభుత్వం అఖిలభారత చేనేత బోర్డు వారికి అందజేసినట్లు తెలియవచ్చింది.

1955-56 వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర సెస్సునిధినుంచి 57 లక్షల రూపాయల సొమ్ము యివ్వబడగలదని అఖిలభారత చేనేత బోర్డు వారు నిర్ణయించారు.

కేంద్ర సెస్సు నిధినుంచి ఆంధ్ర రాష్ట్రానికి యివ్వబడగల మొత్తానికి గరిష్ఠ పరిమితి నిర్ణయింపబడినప్పటికీ అఖిల భారత చేనేత బోర్డువారు ఆమోదించిన పథకాలను అమలుజరపడానికి రాష్ట్ర ప్రభుత్వం అంతకంటె ఎక్కువ సొమ్మును ఖర్చుచేయడానికి అభ్యంతరం వుండబోదని నేడిక్కడ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

1954-55 లో ఆంధ్ర ప్రభుత్వం వాటాకింద 57 లక్షల రూపాయలను మాత్రమే యివ్వాలని నిర్ణయించబడినప్పటికీ ఆ సంవత్సరంలో 63 లక్షల రూపాయల ఖర్చుకాగల పథకాలను అఖిలభారత చేనేత బోర్డువారు ఆమోదించారని ఆయన అన్నారు.

హైదరాబాద్, అక్టోబర్ 2 — గడచిన సెప్టెంబర్ 30వ తేదీ కామారెడ్డి చేనేత సహకార సంఘ ఆవరణలో కామారెడ్డి తాలూకా గ్రామాల వెనుకబడిన తరగతులవారు శ్రీ కుర్రి బాల్‌లింగంగారి అధ్యక్షతన సమావేశం కామారెడ్డి తాలూకా వెనుకబడిన జాతుల సంఘాన్ని నెలకొల్పింది. దానికి కార్యవర్గం కిందివిధంగా నియమింపబడింది.

శ్రీ యన్. రామచంద్రయ్య అధ్యక్షులు. శ్రీ కుర్రి బాల్‌లింగం ఉపాధ్యక్షులు, డాక్టర్ నర్సాగౌడు కార్యదర్శి. శ్రీ ఏ. శరణయ్య సహాయ కార్యదర్శి. శ్రీ ఎమ్. భూమయ్య కోశాధిపతి, సభ్యులు శ్రీయుతులు యన్. రామలింగం మాసరు, పిరిగాడ మల్లయ్య, తన్నీరు పిశలీ, అవుసుల రామదాసు, జి. నరసింహులు, యమ్. బాల్‌రాజయ్యగార్లు.

దర్శనం బెట్టి. ఆంధ్ర సహకారోద్యమ చరిత్రలో ఆయన జన్మస్థానమైన ఆలమూరు గ్రామం ప్రముఖ స్థానాన్ని పొందింది. ఇందుకు ఆయన నిరంతర కృషే కారణం. ఆయన ఏకైకపుత్రుడు శ్రీ జనార్దనంగారికి, ఆయన సోదరుడు, రిజర్వు బ్యాంకికి చెందిన స్టాటిస్టిక్స్ డైరెక్టర్ అయిన డాక్టర్ ఎన్. ఎస్. శాస్త్రిగారికి, సహకారోద్యమంలోని ఆయన సహచరులకు నా హృదయపూర్వకమైన సానుభూతి తెలియజేస్తున్నాను."

రాష్ట్ర పంచాయతీ యూనియన్ కార్యదర్శి సంతాపం

మద్రాసు, అక్టోబర్ 8 — ఆంధ్ర రాష్ట్ర పంచాయతీ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ వడ్డి ముత్యాలరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

"ఆంధ్రరాష్ట్ర పంచాయతీ యూనియన్ అధ్యక్షులు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారు బొంబాయిలో సెప్టెంబర్ 30 వ తేదీని పరమపదించినట్లు పత్రికలలో చూచాను. ఇది హఠాన్మరణము గాకపోవడంవల్లను, వారి ఆరోగ్యంగురించి నాకు బాగా తెలియడంవల్లను వారి మరణ వార్త నన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేయలేదు.

"శైశవదశలో నున్న పంచాయతీ ఉద్యమాన్ని, దక్షతతో నడిపించి అతి త్వరలో ఆంధ్రరాష్ట్ర పంచాయతీ యూనియన్‌ను ఆదర్శప్రాయంగా చేస్తారని ఆశించాము. కాని, గత ఆయిదారు మాసాలనుంచి అస్వస్థతగా వుండుటవల్ల మా కోర్కెలు ఫలించలేదు.

"కో-ఆపరేటివ్ ఉద్యమంలో శ్రీ సత్యనారాయణగారి ప్రజ్ఞావిశేషాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే గాక యావద్భారత దేశమునకు తెలుసు. గడచిన ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ యూనియన్ నాగపూరు మహాసభలోని ఆయన ఉపన్యాసం ఇండియా ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూను కూడ ఆశ్చర్య చకితుణ్ణి చేసింది.

"తమసరి శ్రీ సత్యనారాయణగారు స్టేటు బ్యాంకు కేంద్ర కమిటీ డైరెక్టరుగా 1955 మేలో ఎన్నుకోబడ్డారు. అటువంటి అత్యున్నత పదవిని నిర్వర్తిస్తుండగా ఈ మరణానికి గురి అయ్యారంటే మొత్తంమీద మనరాష్ట్ర అభివృద్ధికి అంతరాయం కలిగిందని అనుకోవలసివుంది. ఈ సందర్భంలో వారి కుటుంబానికి, నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, వారి మరణంగురించి నాకు ఉత్తరములు వ్రాసిన మిత్రులకు, ఇందుమూలంగా నా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను."

* * *

రాజమండ్రి, అక్టోబర్ 4 — భారత్ సేవక్ సమాజ్ కన్వీనర్ శ్రీ ఉండవల్లి ... కోటేశ్వరరావుగారు ఇలా వ్రాస్తున్నారు:—

"సహకారోద్యమ నాయకుడు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి మరణ వార్త ... సహకారోద్యమ అభిమానులకు ... కలిగించింది.

"భారత సేవక్ సమాజ్ ఆంధ్రశాఖ కన్వీనరుగా ... ఆయన ... కృషి చేశారు.

"ఆయన ... నా ..."

• • •

మంగళగిరి, అక్టోబర్ 3 — సహకారోద్యమానికి ... శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి ... శ్రీ ... చేస్తున్నారు.

Flamingo

THE EXTRA-SLIM WATCH

New models offering the latest in movement, design, and craftsmanship have exclusive features which make them the finest buy.

A watch which you will be proud to own.

29.5 m.m., 10½'' size
Waterproof 17 Jewels.
Full Steel
Exclusive shock-resisting device
Special Engine-turned dials in Various designs.

No. F 227 WITH DATE Rs. 170/-
No. F 215 Rs. 145/-



15

LUND & BLOCKLEY LTD.
150, ESPLANADE RD. BOMBAY 1.

రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ No. 1 తైలము

ఆయుర్వేద ఔషధం (రిజిస్టర్డు)

జుట్టు తెల పోగొట్టును. జ్ఞాపకశక్తి హెచ్చించును. కంటి చూపు బాగుపరచును. సుఖ నిద్ర పట్టించును.



నెరిసిన వెంట్రుకలు నల్లబడును. చుండ్రుకు ... అద్భుతం. అన్ని వయస్సులలోను, స్త్రీ పురుషులందరికిని ఉపయోగించును.

రు. 3-8 పెద్దసీసా, రు. 2/- చిన్నసీసా. ఎల్లకొట్లు అమ్మబడును. పోస్టేజీ మరియు ప్యాకింగు కలుపుకొని పెద్దసీసా రు. 5-13, చిన్నసీసా రు. 3-13.

వివిధ యోగాసనముల చిత్రపటము రు. 1-12-0 మనియార్డరు చేసినవారికి పంపబడును.

శ్రీ రామతీర్థ యోగాశ్రమం
దాదర్ బొంబాయి-14, సెంట్రల్ రైల్వే. టెలిఫోన్: 62899
Grams: "PRABNAUAM" Dadar, Bombay.

గ్రైపీజ్

పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు సాధారణంగా నొప్పితో పాటు వచ్చే కడుపుబ్బరాలకు, విరేచనాలకు

స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.
కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, ...

చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు

దుర్గాపూజా, దీపావళి, క్రిస్టమస్ శలవులలో

తూర్పు మరియు ఆగ్నేయ రైల్వేలలో కనీసము 150 మైళ్ల దూరంలో వున్న ఏ రెండు స్టేషన్ల మధ్యనైనను, రాబోవు దుర్గాపూజా (దసరా) దీపావళి, క్రిస్మస్ శలవులలో, లోకల్ గాను, త్రూ బుకింగ్ గాను, ఒక ప్రయాణం చార్జీలో 1½ వంతులు చార్జీకి, ఒకటవ, రెండవ, మూడవ తరగతులకు, చౌక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీ చేయబడతాయి. 150 మైళ్ళకు తక్కువ దూరం గల స్టేషన్ల మధ్య, రెండు ప్రయాణముల కయ్యే చార్జీ, 150 మైళ్ళకు యివ్వబడే చౌక తిరుగు ప్రయాణపు చార్జీ లకంటె యెక్కువగా వుండే పక్షంలో, 150 మైళ్ళకు చౌక తిరుగు ప్రయాణమున కయ్యే చార్జీకి తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీ చేయబడతాయి. పెద్దవారికి తిరుగు ప్రయాణమున కయ్యే చార్జీలో సరిగా సగం వంతు చార్జీకి పిల్లలకు తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడును.

జారీచేయు కాలపరిమితి: (1) దుర్గాపూజా (దసరా) శలవులకు 1955 అక్టోబరు 14 నుండి అక్టోబరు 27 వరకు రెండు రోజులు సహా. (2) దీపావళి శలవులకు, 1955 నవంబరు 10 నుంచి నవంబరు 14 వరకు, రెండు రోజులు సహా. (3) క్రిస్మస్ శలవులకు 1955 డిశంబరు 20 నుంచి 1956 జనవరి 5 వరకు రెండు రోజులు సహా, టిక్కెట్లు జారీచేయబడును.

టిక్కెట్లు చెల్లు కాలపరిమితి: తిరుగు ప్రయాణము, టిక్కెట్లు జారీచేయబడిన తేదీ కలుపుకొని 15 రోజులలో పూర్తి చేయవలెను.

తిరుగు ప్రయాణము: ప్రయాణికులు తిరుగు ప్రయాణము చేయునప్పుడు, టిక్కెట్టులోని తిరుగు ప్రయాణపు భాగము, తిరుగు ప్రయాణమునకు బయలుదేరే స్టేషన్ బుకింగ్ ఆఫీసునందు చూపించి, తిరుగు ప్రయాణము ప్రారంభింపబడే తేదీని ఆ టిక్కెట్టు వెనుక భాగంమీద వ్రాయించుకోవలెను. ఆ విధంగా తేదీ వ్రాయించుకోని పక్షం ప్రయాణీకులు, టిక్కెట్టు లేకుండ ప్రయాణం చేస్తున్నట్టుగా పరిగణింపబడతారు.

ప్రయాణము మధ్యలో ఆగుట: వెళ్లేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని ప్రయాణం మధ్యలో ఆగరాదు.

రిజర్వేషను: చోటు రిజర్వు చేసుకొనుటకు, ముందుగా బుక్ చేసుకొనుటకు, లగేజీ ... ఈ టిక్కెట్లకు కూడా వర్తించును.

వాపసు: తిరుగు సగం టిక్కెట్టు పోగొట్టుకున్న గాని, వాడుకోకున్న గాని, లేదా ... మాత్రమే ప్రయాణం చేసిన గాని, ఏ సందర్భంలోను సొమ్ము వాపసు చెల్లించబడదు.

పూర్తి వివరాలకు రెండు రైల్వేలకు సంబంధించిన చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు ఆఫీసులలో గాని స్టేషన్ మాస్టర్లనుంచి గాని, సిటీ బుకింగ్ ఆఫీసులలో గాని తెలుసుకోవచ్చును.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, తూర్పు రైల్వే — చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, ఆగ్నేయ రైల్వే

గొలుసులు లాగి రైళ్లను ఆపుతున్న సంఘటనలు

బెజవాడ రైల్వే జిల్లాలో హెచ్చుగా జరుగుతున్నవట

విజయవాడ, అక్టోబర్ 4 — ఆంధ్రరాష్ట్ర రైలు ప్రయాణీకుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ యం. పంజీ రాయణంగారు ఇలా తెలియజేస్తున్నారు.

"గొలుసులాగి రైళ్లను ఆపడం సదరన్ రైల్వేలోని అన్ని రైల్వే జిల్లాలలో కన్న బెజవాడ రైల్వేజిల్లాలో ఎక్కువగా జరుగుతున్నది. ప్రతి చిన్న విషయానికి రైళ్లను ఆపడంవలన అనేకమంది ప్రయాణీకులు మితిలేని యిబ్బందులు పడుతున్నారు.

"ఎట్టి అవసరాలలో గొలుసులాగి రైళ్లను ఆపుకొన తగునో నిబంధనలు గలవు. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసేవారు మాటలను దింపుకొనే వారు గొలుసులులాగి రైళ్లను ఆపుతుండడ వల్ల మనకు మనమే ద్రోహం చేసుకొంటున్నాము. నియామకంగా వేళ ప్రకారం నడపవలసిన రైళ్ళు చాలా ఆలస్యంగా నడుస్తున్నవి.

"1954 వ సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీనుంచి 1955 వ సంవత్సరం మార్చి 31 వ తేదీవరకు రాయపురం జిల్లాలో 45 పర్యాయాలు గొలుసు లాగగా 487 నిమిషాలు వేళ మించి నడచినవి. పొదనూరు జిల్లాలో [illegible] పర్యాయాలు గొలుసులు లాగగా, 216 నిమిషాలు వేళ మించినది. ఇక బెజవాడ రైల్వే జిల్లాలో 1,344 పర్యాయాలు గొలుసు [illegible] రైళ్ళు ఆపటంవల్ల 8,810 నిమిషాలు [illegible]గా నడచినవి. ఇట్టి పరిస్థితులలో [illegible] లనిర్ణయం లేక నడుస్తున్నవని [illegible]కారులను నిందించడంవలన ఏమి ప్రయోజనం? పైన తెలిపిన ప్రకారం ప్రతి [illegible] ఈ బెడద ఆంధ్రప్రాంతంలో ఎక్కువ అవుతున్నదే కాని తగ్గడంలేదు.

"నాయకులై ముందుముందు దేశపాలనలో పాల్గొనగల అర్హత సంపాదించవలసిన విద్యార్థులు ఈవిధంగా చీటికిమాటికి గొలుసు లాగి రైళ్లను ఆపడం తగదు.

"ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇటీవల విద్యార్థుల గురించి "ఈ మధ్య విద్యార్థులలో కన్పిస్తున్న పోకడలు నాకు అర్థం కావటంలేదు. బస్సులలోను, రైళ్లలోను టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేయడం అలవాటు చేసుకొన్నారు. దేశంలో అనేకచోట్ల రైల్వేగార్డులను కొట్టడం కూడా జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణ వదిలితే నిందాల నాయకత్వం కిందికి పోతారు" అని [illegible]

"ఈమధ్య ఆగస్టు నెలలో గుడివాడలో [illegible] లేకుండా ప్రయాణం చేయనివ్వ[illegible] గొలుసును లాగి, రైళ్ళను ఆపి అధికా[illegible] కూడా జరిగింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థులు రైళ్ళ కాల నిర్ణయాలను నడుపుట లేదని, తాము స్కూలువేళకు వెళ్ళలేకుండా వున్నామని చెబుతున్నారు. గొలుసులు లాగి రైళ్ళను ఆపుతుండే రైళ్ళ కాల నిర్ణయం మీరి నడుపక సక్రమంగా ఎట్లు నడువగలవు?

"కాబోవు నాయకులు కావలసిన విద్యార్థులు తమ బాధ్యతలను గుర్తెరింగి తోటి విద్యార్థులలో కొందరు పోతున్న విపరీత పోకడలను నివారిస్తూ ప్రబోధం చెయ్యాలి. ఇతరులెవరైనా గొలుసులు లాగి రైళ్ళను ఆపుతుంటే రైల్వే అధికారులకు పట్టి యివ్వాలి.

"ఈ బాధ్యత ప్రజలందరిపైన గలదు. గొలుసులాగి రైళ్ళను ఆపేవారిని రైల్వే అధికారులకు పట్టి యివ్వడంలో ఎల్లరూ ముందుకు రావాలని ప్రార్థన"

హిందీ విశారద విద్యాలయం

రాజమహేంద్రవరంలో ప్రారంభం

రాజమండ్రి, అక్టోబర్ 1 — ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచారసభ యాజమాన్యాన శ్రీ పురుషులకొరకు హిందీ విశారద విద్యాలయానికి ప్రారంభోత్సవం నేటి ఉదయం గౌతమీ గ్రంథాలయంలోని బాలాయమ్మ మెమోరియల్ హాల్లో జరిగింది.

ఆ సందర్భంలో జరిగిన సభకు శ్రీ దినవహి సత్యనారాయణగారు అధ్యక్షత వహించారు.

శ్రీ ఎల్. వి. పెద్దాలగారు హిందీ ఆవశ్యకతను గురించి మున్ముందు తెలుగులోని ఉత్తమ రచనలను హిందీలోకి అనువాదం చెయ్యగల సామర్థ్యాన్ని ఆంధ్రులలో అనేకమంది యువతీ యువకులు సంపాదించాలని అన్నారు.

శ్రీమతి బొల్లా ప్రగడ వెంకటరమణమ్మగారు హిందీవిద్య నభ్యసిస్తే అచిరకాలంలోనే తమ జీవితావసరాలకు కావలసిన ధనార్జనకూడా కలుగుతుందని చెప్పారు.

శ్రీ ముదుకుట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఆంధ్రరాష్ట్రంలో హిందీ ప్రచారం ఎలా అభివృద్ధి చెందుతున్నదీ తెలియజేశారు.

అధికులు హిందీ భాషాజ్ఞానంలో ఆంధ్రులు అన్ని రాష్ట్రాలవారికీ అగ్రగేసరులుగా ఉండాలని చెప్పారు.

రేపల్లె పంచాయతీ బోర్డు

రేపల్లె, అక్టోబర్ 9 — రేపల్లె పంచాయతీ బోర్డు 4 వ వార్డు బై-ఎలక్షన్‌కు శ్రీ వడ్డమూడి కోటేశ్వరరావుగారు, శ్రీ వడ్డమూడి అచ్యుతరావుగారు పోటీ చేశారు. నిన్న పోలింగు జరిగి వోట్లు లెక్కించగా శ్రీ వడ్డమూడి కోటేశ్వరరావుగారు 99 వోట్ల మెజారిటీతో ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించారు.

పోలైన వోట్లు 3[illegible]1

శ్రీ వడ్డమూడి కోటేశ్వరరావుగారు 215

శ్రీ వడ్డమూడి అచ్యుతరావుగారు 116

"రాష్ట్రాభ్యున్నతికి ప్రజానీకం ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించాలి"

ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి ప్రబోధం

చీరాల, అక్టోబర్ 4 — శాశ్వతమైన ఆంధ్రరాష్ట్ర అభ్యుదయం కొరకు యావన్మంది ప్రజలు హృదయపూర్వకంగా దోహదం కలిగించి కృషి చెయ్యవలసిందిగా శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో చీరాలలో జరిగిన సభలో ప్రబోధించారు.

ఉత్సవం యిక్కడ వైభవంగా జరుపబడింది. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాలు ప్రతిష్ఠించబడినవి.

ఉదయం శ్రీ తెన్నేటి విశ్వనాథం, శ్రీ ప్రగడ కోటయ్య (యం యల్. ఏ) శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లుగార్లకు పాత చీరాల రజక జనసేవా సంఘం వారు ఘన స్వాగత మిచ్చారు.

సభకు శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లుగారు అధ్యక్షత వహించారు. ముగ్గురికి స్వాగత పత్రాలు సమర్పించబడినవి. రజకులకు రెండువేలు భూములు పంచి సెటాలని, రజకులకు ఒక చెరువు కేటాయించాలని, రజక విద్యార్థులకు స్కూలు ఫైనలు వరకు ఉచిత విద్యా సౌకర్యాలు కలుగజెయ్యాలని స్వాగత పత్రాలలో కోరారు.

సన్మానితులు ఉచిత రీతిని సమాధానం చెప్పారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి కొరకు అందరు పాటుపడి పని చెయ్యవలసిందిగా ప్రబోధించారు.

స్థానిక వర్తక ప్రముఖులు శ్రీ పొట్టి వీరయ్యగారు అతిథులకు విందుచేశారు.

సాయంకాలం శ్రీ విశ్వనాథంగారు శ్రీ అక్కల కోటయ్య ప్రభృతులతో కలిసి విద్యానగరం సందర్శించారు. అక్కడనుంచి శ్రీ విశ్వనాథంగారు కారంచేడు వెళ్ళారు. అక్కడ శ్రీ పొట్టి శ్రీరాములుగారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. శైశవావస్థలోవున్న ఆంధ్రరాష్ట్రాన్ని పటిష్ఠం చెయ్యడానికి అందరు శక్తివంచన లేకుండా కృషి చెయ్యాలని ఆయన ప్రబోధించారు.

కారంచేడు నుంచి శ్రీ విశ్వనాథంగారు తిరిగివచ్చి పాత పోస్టాఫీసువద్ద కొత్తగా నిర్మించిన సిమెంటు రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. రోడ్డుకు శ్రీ ప్రకాశంగారి పేరు పెట్టారు.

అనంతరం చీరాల మునిసిపల్ కౌన్సిల్ వారు శ్రీ విశ్వనాథంగారికి పౌర సన్మానం చేశారు. ఆయన తన సమాధానంలో చీరాల పౌరుల దేశభక్తిని, ధైర్యసాహసాలను, త్యాగశీలాన్ని ప్రస్తుతించారు.

పౌరసన్మానసభకు శ్రీ రావూరు హరిప్రసాదరావుగారు (చెయిర్మన్) అధ్యక్షత వహించారు. ఆయన విశ్వనాథంగారికి సన్మాన పత్రం సమర్పించారు. శ్రీయుతులు ప్రగడ కోటయ్య (యం. యల్. ఏ), దివి కొండయ్య (యం యల్. ఏ) గారు వేర్వేరుగా శ్రీ విశ్వనాథంగారికి సన్మానపత్రాలు సమర్పించారు

సాయంకాలం బహిరంగసభ హైస్కూలు ఆటస్థలంలో జరుపబడింది. శ్రీ ప్రగడ కోటయ్యగారు సభకు అధ్యక్షత వహించారు

శ్రీ అక్కల కోటయ్యగారు శ్రీయుతులు విశ్వనాథం, ప్రగడ కోటయ్య, దివికొండయ్య గార్లకు స్వాగతపత్రాలు సమర్పించారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు తమ ఉపన్యాసంలో శ్రీ పొట్టి శ్రీరాములుగారి త్యాగశీలానికి జోహారు లర్పించారు. ఆంధ్రరాష్ట్రం కొరకు అంతకుముందు ఆందోళన చేసిన శ్రీ కొండ వెంకటప్పయ్య ప్రభృతులను సంస్మరించారు. ఆంధ్రరాష్ట్ర ఉద్యమ చరిత్రను సమీక్షించారు. ప్రజలు ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించాలని, బ్రిటిష్ వారి పరిపాలనా యంత్రాన్ని పూర్తిగా మార్చివేయడం అవసరమని కూడా ఆయన సూచించారు

శ్రీయుతులు ప్రగడ కోటయ్య, దివి కొండయ్యగార్లు కూడా ప్రసంగించారు.

ప్రొద్దుటూరులో

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వైభవంగా జరుపబడింది

ఉదయం శ్రీమతి గంటి కృష్ణవేణమ్మగారి అధ్యక్షతన ఒక సభ జరిగింది. ఆంధ్రరాష్ట్ర పుట్టు పూర్వోత్తరాలను గురించి, అనన్య సామాన్య త్యాగాలు సల్పిన దేశభక్తుల సేవా నిరతిని గురించి అధ్యక్షురాలు చెప్పి, శైశవ స్థితిలోనున్న ఆంధ్రరాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుటకును, విశాలాంధ్రసాధనకును ఆంధ్రులు నడుముకట్టుకొని నిర్విరామ కృషి సలుపవలసిందిగా ప్రబోధించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విశాలాక్షమ్మగారు రాష్ట్ర సౌభాగ్యానికి విద్యార్థినులు నిర్వహించవలసిన పాత్రను గురించి చెప్పారు.

ఈ సందర్భమున నృత్య, సంగీత ప్రదర్శనాలు ఏర్పాటు చెయ్యబడినవి.

స్థానిక విద్యుచ్ఛక్తిశాఖ సిబ్బంది సాయంకాలం ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున చక్కని కార్యక్రమాలు ఏర్పాటు గావించారు.

ఈ సందర్భంలో జరుపబడిన సభకు మునిసిపల్ కమిషనర్ శ్రీ యం వెంకటకృష్ణారెడ్డిగారు అధ్యక్షత వహించారు

రాష్ట్రసాధనకై బలిపబడిన అనన్య త్యాగాలను గురించి అధ్యక్షులు వున్యసించారు ఆర్థికంగా ఆంధ్రులు పేదలైనవారని, నూతనరాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి [illegible] ఆంధ్ర ప్రజానీకం [illegible] శ్యంగా కృషి సలుపవలసిందిగా శ్రీ వేంకటకృష్ణారెడ్డిగారు చెప్పారు. ఆంధ్రులు క్రమశిక్షణతోను, అన్యోన్య ప్రేమాభిమానములచే మెలగిననాడే ఆ ప్రదేశం భారతదేశమున శిరోమాణిక్యమై ప్రకాశించగలదని నుడివారు

తదుపరి జూనియర్ ఇంజనీర్ శ్రీ బి హరిహరనాథశాస్త్రిగారు ఆంధ్రరాష్ట్ర ఉత్సవ ప్రాముఖ్యంగురించి చెప్పారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికై క్రమశిక్షణ, సఖ్యత, కాయకష్టంలోని విశిష్టతను అవగాహనచేసుకొనుట, కార్యదీక్ష ఆంధ్రులలో అవసరమని నుడివారు శ్రీ శాస్త్రిగారి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది.

అంతకుపూర్వం కుమారి లక్ష్మీదేవి, కుమారి బి లలితగార్లచే భరతనాట్యం ప్రదర్శింపబడింది.

స్థానిక పురపాలకోన్నత పాఠశాలయందును, అధికార, అనధికార సంస్థలయందును రాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం సముచితరీతిని జరుపబడింది.

రంగాపురంలో

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం ఈ గ్రామంలో సేవాసంఘం యాజమాన్యాన జరుపబడింది. శ్రీ బి. రామనరసింహారావుగారు జాతీయ పతాక ఆవిష్కరించారు బహిరంగసభ జరుపబడింది. సభకు శ్రీ బి. పుల్లారెడ్డిగారు అధ్యక్షత వహించారు.

ఆంధ్ర శాసన సభ్యులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు నిర్మాణ కార్యక్రమమును గురించి, ఆంధ్ర రాష్ట్రాభివృద్ధిని గురించి, విశాలాంధ్ర నిర్మాణమునకై ప్రతి ఆంధ్రుడు కృషి చేయవలయునని ఉపన్యసించారు.

తదుపరి శ్రీ కె. చంద్రశేఖర శర్మగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

గుంతకల్లులో

ఆంధ్రరాష్ట్ర వార్షికోత్సవ సందర్భంలో మునిసిపల్ ఆఫీసు ఆవరణలో సభ జరుపబడింది. సభకు చెయిర్మన్ జనాబ్ సుమ్మద్ దాపూర్ సాహెబ్‌గారు అధ్యక్షత వహించారు.

శ్రీ టి. యం మద్దిలేటయ్య (మునిసిపల్ కౌన్సిలర్) శ్రీనారాయణప్ప, శ్రీ రామానుచార్యులు (ఉపాధ్యాయులు)గారులు తదితరులు రాష్ట్రప్రభుత్వం సాధించిన ఘనకార్యములను గురించి ఉపన్యసించారు. కమీషనర్ శ్రీ ఎ రామనాథంగారి వందన సమర్పణతో సభ ముగిసింది

కల్లూరులో

ఈ గ్రామ ఎలిమెంటరీ ఎయిడెడ్ హైయర్ ఎలిమెంటరీ పాఠశాల [illegible] పాఠశాల ఆవరణలో పతాకోత్సవం జరుపబడింది. బాల బాలికలు జాతీయ గీతములు పాడారు. ఆంధ్రరాష్ట్ర చరిత్ర, దానియావశ్యకత అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగమును గూర్చి జి నాగయ్య, బి. నరసప్పగారలు ఉపన్యసించారు పిప్పరమెంట్లు పంచిపెట్టారు.

పుత్తూరులో

ఆంధ్రరాష్ట్ర వార్షికోత్సవం పుత్తూరు పాఠశాల ఆవరణలో 1 వ తేదీ జరిగింది.

ఉదయం బాలభటులు, యువకదళ బ్యాండు వాద్యములతో ప్రభాత్ ఫేరీ ఊరేగింపు జరిపారు. ఉదయం 7-30 గంటలకు బాలభటులు జాతీయ యువకదళ వారు విన్యాసాలు జరిపారు. 8 గంటలకు జాతీయ పతాకను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎగురవేశారు విద్వాన్ శ్రీ టి. శ్రీనివాసరావు శ్రీ నరసింహయ్య (ప్రధానోపాధ్యాయులు) శ్రీవై. రామయోగిగారు మహోత్సవంగురించి ఉపన్యసించారు పిల్లలకు మిఠాయి పంపకంతో జాతీయగీతంతో ఉత్సవం ముగిసింది.

అలహాబాద్ లో

ఇచట ప్రయాగ ఆంధ్ర సమితి, దక్షిణ భారత సమితి సంయుక్త ఆధ్వర్యాన తృతీయ ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంలో జరిగిన సభకు ప్రయాగ ఆంధ్ర సమితి అధ్యక్షులు శ్రీ నారాయణరావుగారు అధ్యక్షత వహించారు

ఉత్సవంలో సంగీతకళా ప్రదర్శన కూడా ఏర్పాటు చెయ్యబడింది.

న్యాయమూర్తులు శ్రీయుతులు వి భార్గవ, జి. మెహరోత్ర, ఎం. దయాళ్ ఎ. బి. ఓక్, ఎ. రామయ్యగార్లు సభకు అహ్వానింపబడినారు సభకు హాజరైన వారిలో శ్రీ జగన్నాథ్ (రైల్వే సర్వీసు కమిషన్ మెంబరు) శ్రీ [illegible] శ్రీ ఆ కె. [illegible] (రైల్వే సర్వీసు కమిషన్ అధ్యక్షులు) శ్రీ [illegible]వారిదాస్ (సెషన్ డైరెక్టరు, ఆల్ ఇండియా రేడియో) శ్రీ పద్మా భాస్కర్, (అమృత పత్రికా సంపాదకులు). శ్రీ హెచ్. [illegible] (అమృత బజారు పత్రికా సంపాదకులు). [illegible] శ్రీ రంజన్ (ప్రయాగ విశ్వవిద్యాలయ [illegible]) శ్రీ శ్రీ [illegible] శ్రీ శ్రీ రంజన్ [illegible]) గార్లున్నారు

సభలో శ్రీ నారాయణరావుగారు ఆంధ్రరాష్ట్రోద్యమాన్ని సమీక్షించారు. తదువాత శ్రీ [illegible]గారు మాట్లాడారు

శాస్త్రీయ సంగీతవేత్తలు శ్రీ కె. బాల కృష్ణ[illegible]గారు వారి సహోదరి శ్రీమతి [illegible] [illegible]

వారి శ్రీమతి బలరామన్‌గారు మరి రెండు కృతులను వినిపించారు అంత ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవ సందర్భమున శ్రీ ఆరెకట్ల వెంకటేశ్వర్లుగారు వ్రాసిన పద్యాలు చదివారు.

లక్నోలో

స్థానిక ఆంధ్రులు ఆంధ్రరాష్ట్రోత్సవ సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థుల యూనియన్ హాలులో సభ చేశారు.

లక్నో ఆంధ్ర సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వాయునుత సభకు అధ్యక్షత వహించారు.

"ది పీపిల్స్" ఎడిటర్ శ్రీ యం. వి. రమణరావుగారు ఆంధ్రరాష్ట్రోద్యమ చరిత్రను సమీక్షించారు.

ప్రస్తుతం ఏర్పడ్డ రాష్ట్రం అసమగ్రంగా వున్నదని, విశాలాంధ్ర సాధనకొరకు ఆందోళన జరుగుతున్నదని తెలియజేశారు. [illegible] మన్నించుకొనగలరన్న ఆశాభావాన్ని ఆయన ప్రకటించారు.

పిమ్మట శ్రీ రామనరసింహారావుగారు శ్రీ పొట్టి శ్రీరాములుగారు చేసిన త్యాగాన్ని గురించి ప్రసంగించారు.

ఉత్సవసందర్భంలో ఏర్పాటు చెయ్యబడ్డ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి అధ్యక్షురాలు బహుమానులు పంచిపెట్టారు.

ఆంధ్ర అసోసియేషన్ కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఆంధ్ర విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు కలుగజేస్తున్న సౌకర్యాలకు కృతజ్ఞత తెలియజేశారు.

అల్పాహార విందు జరిగిన తర్వాత సంగీత నాటిక ప్రదర్శనాలు జరిగినవి.

తిరుత్తనిలో

ఆంధ్రరాష్ట్ర అవతరణ వార్షికోత్సవం అక్టోబర్ 1 వ తేదీన వైభవంగా జరుపబడింది ఉదయం ప్రభాతఫేరీతో కార్యక్రమం ప్రారంభమైనది.

స్థానిక బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నగర ముఖ్య వీధుల గుండా ఊరేగింపు జరిపారు. పంచాయతీ బోర్డు కార్యాలయం వద్ద జిల్లా మునసబు శ్రీ పి ఎస్. అనంత్‌గారు జాతీయపతాకాన్ని ఎగురవేశారు.

శ్రీ సి. చిరంజీవులునాయుడుగారు రాష్ట్రావతరణ వార్షికోత్సవ ప్రాశస్త్యాన్ని గూర్చి, ప్రభుత్వ కార్యకలాపాన్ని గూర్చి ప్రసంగించారు. ఆంధ్రరాష్ట్ర వార్షికోత్సవ సంఘంవారి ఏర్పాటుతో ఉదయం శ్రీ విజయరాఘవస్వామి విగ్రహాలతో ఆంధ్రరాష్ట్ర నిర్మాత పొట్టి శ్రీరాములుగారి చిత్రపటంతో ఊరేగింపు జరిగినది.

ఉదయం 11 గంటలకు బలిజవీధి యందలి శ్రీరామ భజన మందిరంవద్ద డిప్యూటీ కలెక్టర్ శ్రీ పి మల్లికార్జునంగారు జాతీయ పతాకావిష్కరణ గావించారు

సాయంకాలం స్థానిక పంచాయతీ బోర్డు ప్రాంగణంలో వైభవోపేతంగా అలంకరింపబడ్డ పందిరిలో బహిరంగసభ జరిగింది. సభకు శ్రీ వి దొరస్వామిశెట్టిగారు అధ్యక్షత వహించారు శ్రీ సి చిరంజీవులు నాయుడుగారు మాట్లాడుతూ మొన్న మొన్నటివరకు తమిళులు తమ సభలలో చేస్తున్న అసత్యప్రచారాలను ఖండిస్తూ ఆంధ్రులు, తమిళుల మధ్య సఖ్యత నెలకొనాలని [illegible] సఖ్యతలో మెలగాలని అన్నారు.

శ్రీ ఏ పోలునాయుడు, శ్రీ వేలూరు సుబ్రహ్మణ్యంనాయుడుగారు కూడా ఉపన్యసించారు.

తదుపరి శ్రీమతి బి సరస్వతిగారి సంగీతకచ్చేరి జరిగింది. సభ ప్రశాంతగా సమాప్తమైంది

మరికొన్ని గ్రామాలలో ఆంధ్రరాష్ట్ర వార్షికోత్సవం

చీపురుపల్లి, వినుకొండ, విజయనగరం ఇచ్ఛాపురం, [illegible], కురుపాం, వాల్తేరు, [illegible] [illegible]

ఆస్థానకవి గృహంలో సంస్కృతి కేంద్రం

నెలకొల్పాలని సూచన

రాజమండ్రి, అక్టోబర్ 2 — శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు జీవిత కాలం ఆంధ్ర ఆస్థానకవిగా నియమింపబడిన సందర్భంలో ఆయనను అభినందించడానికి నిన్న సాయంకాలం విక్రమ హాలులో బహిరంగ సభ గాంధీజీ జయంత్యుత్సవ సంఘం ఆధ్వర్యాన జరిగింది.

తెనాలి కాపురస్థులు శ్రీ పి. మధుసూదనరావుగారు సభకు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు వెన్నేటి సత్యనారాయణ ఎం. దేవేంద్రుడు, శ్రీమతులు రావూరు వెంకట సుబ్బమ్మ, బత్తుల కామాక్షమ్మగార్లు ఆస్థానకవిగారిని అభినందించారు

గాంధీ జయంత్యుత్సవ సంఘం తరఫున శ్రీ శాస్త్రిగారికి ఖద్దరు శాలువ బహూకరించబడింది.

శ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారిని శాశ్వత ఆస్థాన కవిగా నియమించినందుకు ప్రభుత్వాన్ని, శ్రీ శాస్త్రిగారిని అభినందిస్తూ శ్రీ శాస్త్రిగారి గ్రంథాలను, ఆయన గృహాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ గృహంలో ఆంధ్రులకు సంస్కృతీ కేంద్రం ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఆస్థాన కవిగారు తమకు జరిపిన సన్మానానికి ఉచితరీతిని సమాధాన మిచ్చారు.

అమ్మకం పన్ను సంస్కరణకు ఆందోళన

వర్తకులకు విజ్ఞప్తి

చీరాల, సెప్టెంబర్ 30 — చీరాల జిల్లా వర్తకుల సంఘాధ్యక్షులు శ్రీ పడు లక్ష్మయ్య శ్రేష్ఠిగారు క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు:—

"మద్రాసు జనరల్ సేల్స్ టాక్సు చట్టం చాలా లోపభూయిష్ఠంగా వున్నది దేశంలోని అన్ని తరగతుల వర్తకులకు అనువుగా అమ్మకం పన్ను చట్టం సవరింపబడవలసి వున్నది. ప్రస్తుత చట్టంవల్ల వర్తకులందరు చాలా కష్ట నష్టాలకు గురి అవుతున్నారు వారి కష్టాలు గట్టెక్కవలెనంటె అమ్మకం పన్ను సవరించ బడాలి,

"అనేక చోట్ల పన్ను విధించే విధానం ప్రభుత్వానికి మాత్రం లాభసాటిగా వున్నట్లు కనబడినను అది వర్తకులకు మాత్రం దినదినగండంగా వున్నది. వర్తకులకు ఈ యిబ్బందులు తొలగించవలెనన్న ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఆ చట్టాన్ని కూలంకషంగా శోధించి అటు ప్రభుత్వానికి యిటు వర్తకులకు నష్టంలేకుండునట్లు చట్టాన్ని సవరించవలసిన అవసరం ఎంతేని గలదు పై కమిటీలో ప్రభుత్వంవారు వారి ప్రతినిధులను, వర్తకులలో చిల్లర టోకు వర్తకులను వాడుకదారులలో కొందరను ప్రభుత్వంవారు నియమించవచ్చు. ఉభయపక్షాల ప్రతినిధులతో గూడిన కమిటీని వెంటనే ఏర్పాటుచేయవలసిందిగా ఆంధ్ర మంత్రివర్యులకు శాసనసభ్యులకు సవినయంగా మనవి చేస్తున్నాను

"ఇటీవల మంత్రి శ్రీ డి సంజీవయ్యగారు ఆంధ్రదేశంలో సంచారం జేసినప్పుడు వర్తకులందరు కలిసి మంత్రికి అమ్మకం పన్ను చట్టంవల్ల వారికి కలుగుచున్న కష్టాలను గురించి విజ్ఞప్తి చేసుకొనగా మంత్రి చట్టంలో తగు మార్పులు చేయుటకు అనువగు సూచనలు చేయుటకు ఒకకమిటీని ఏర్పాటు చేయగలనని చెప్పిన సంగతి యిక్కడ జ్ఞప్తి చేయుట అనుచితంకాదు.

"చిన్నవారు, పెద్దవారు టోకు వర్తకులు, చిల్లర వర్తకులు ఆంధ్ర దేశంలో వున్న అన్ని తరగతుల సోదర వ్యాపారస్థులు అమ్మకం పన్ను చట్టాన్ని సవరించుటకు ఒక కమిటీని ఏర్పాటు చేసి "అనేకచోట్ల పన్ను విధించు విధానాన్ని రద్దుచేసి ఒకేచోట పన్ను విధించు విధానాన్ని అమలుచేయమని తమ గాఢతరమగు వాంఛ ప్రభుత్వానికి తంతి మూలముగను, లేఖల ద్వారాను తెలియపరచి ప్రభుత్వం మీద సక్రమమగు ఆందోళన తెచ్చి కృతకృత్యులు కాగలందులకు విజ్ఞప్తి చేస్తున్నారు"

"చీరాలలో పోలీసు సిబ్బంది పెంచాలి"

చీరాల, అక్టోబర్ 1 — గుంటూరుజిల్లా పోలీసు సూపరింటెండెంటు జనాబ్ వై యం రోషన్ సాహెబుగారు గతవారంలో యిక్కడికి వచ్చారు వారు ఒంగోలు డి వై. యస్. పి. శ్రీ యం. [illegible] నాయుడుగారితో చీరాల పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టరు యస్. ఆశీర్వాదంగారితో, [illegible] భూముల స్పెషల్ పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ పి. శ్రీహరిరావుగారితో చుట్టపట్ల పోలీసు స్టేషను తనిఖీ చేశారు అధికారులు [illegible], యిక్కడి గ్రామస్థులను కలుసుకొని మద్యపాన నిషేధము జయప్రదముగ అమలు జరుగుటకు తమ [illegible] సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు అందుకు గ్రామస్థులు తమ సమ్మతి తెలిపారు.

చీరాలలో డి యస్ పి గారిని [illegible] పట్టణ [illegible] సంఘ కార్యదర్శి సందర్శించి చీరాలలో నేరాలు జరగకుండా రాత్రిగస్తీ తిరిగేలాగ చీరాలలో పోలీసుల సంఖ్య పెంచవలసిందని, చీరాలలో [illegible] రాత్రి పోకిరులను అణిచేయుటకు చీరాల మ్యునిసిపల్ ఏరియాలో [illegible] చట్టాన్ని అమలు పరచమని, చీరాల పేరాలలో ఒక మార్గంలో [illegible] రాకలు మరొక మార్గంలో పోకలు జరుగునట్లు చేయుమని సూచించారు

అందుకు పై పోలీసు అధికారి అన్ని విషయాలు పరిశీలించి తగుచర్య తీసుకొందు మన్నారు

శ్రీసందాస సేవకునకు సన్మానం

వినోబాకు సమర్పించే నిమిత్తం

దోనేపూడి, అక్టోబర్ 1 ఆచార్య వినోబా భావేకు ఆంధ్రప్రజల [illegible] [illegible] వినయాశ్రమం నుంచి తెనాలి తాలూకా దోనేపూడి గ్రామానికి శ్రీ తుమ్మల బసవయ్య, తుమ్మల మల్లాబ గార్లు గతనెల 28 వ తేదీన వచ్చారు

వీరు శ్రీ కృష్ణా [illegible] మకాంచేశారు వీరిద్దరితో పాటు శ్రీయుతులు సాధు రామయ్య, [illegible] సత్యనారాయణ, శ్రీమతి సాధ్వీ రత్నమ్మగారు మున్నగువారు గ్రామంలో యింటింటికి తిరిగారు గ్రామంలో కొంతమంది 3 ఎకరాలనుండి 2 ఎకరాల వరకు ఎకరాలు ఇచ్చుకొన్నారు [illegible] తీసుకొన్నవారు ఎకరాలు వచ్చిన [illegible] తిరిగి శ్రీ బసవయ్యగారికి శ్రీ సాధు మరాయ్యగారి ద్వారా యివ్వాలి.

శ్రీ బసవయ్యగారు ఈ [illegible] వినోబాభావేకు అందజేయుదురు వీరు యిచ్చట నుండి బయలుదేరి రేపల్లె తాలూకా [illegible] వారి పాలెం చేశారు.

[illegible] ఏలూరు తాడూరు, గుంటకల్లు, పెదపాలెం, బెంగళూరు, తిమ్మాపురం, [illegible], రాజమండ్రి పాయకరావుపేట, [illegible], కనిగిరి భీమునిపట్నం, [illegible], ముత్తుకూరు, [illegible], రామచంద్రపురం, ఆరోగ్యవరం, [illegible] [illegible] దినను.

"విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు జ్ఞానతృష్ణ ముఖ్యం"

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ కృష్ణస్వామి నాయుడుగారి హితవు

తిరుత్తని, అక్టోబర్ 2 — "విద్యార్థులలో నానాటికీ క్రమశిక్షణ క్షీణించిపోతుండడం చాలా శోచనీయం. దక్షిణభారతంలోని విద్యార్థులు క్రమశిక్షణతో ప్రవర్తిస్తూ, బాధ్యతతో మెలగడం ముదావహం. ఉత్తర భారతంలోని విద్యార్థులు అనవసర ఆందోళనల లేవదీస్తూ చదువు సంధ్యలకు విఘాతం కలిగించుకొనడం విచారకరం" అని మద్రాసు హైకోర్టు జడ్జి శ్రీ డబ్లు. ఎస్. కృష్ణస్వామి నాయుడుగారు నిన్న స్థానిక పూర్వ విద్యార్థి సంఘ ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించిన సందర్భంలో చెప్పారు

స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలలో వైభవంగా అలంకరింపబడ్డ ప్రాంగణంలో సభ జరిగింది పూర్వ విద్యార్థులు, తాలూకాలోని పలువురు రైతుప్రముఖులు, పురప్రముఖులు, అధికారులు సభ నలంకరించారు.

పూర్వ విద్యార్థి సంఘ కార్యదర్శి శ్రీ బి వెంకటరమణారెడ్డిగారు సంఘ కార్యక్రమాల్ని సమీక్షిస్తూ నివేదికను చదివారు సంఘాధ్యక్షులు శ్రీ డి కృష్ణాగారు సదస్యులకు స్వాగతం చెప్పారు. సభ విజయవంతంగా జరగాలని తిరుపతి యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ శ్రీ ఎస్ గోవిందరాజులునాయుడు, రిజిస్ట్రారు శ్రీ ఎం రామానుజరావునాయుడు, సేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ డి. మునికన్నయ్య, శ్రీ సి. అన్నారావు, శ్రీ పి గోపాలరెడ్డిగార్లు పంపిన సందేశాలను చదివారు.

శ్రీ డబ్ల్యు. ఎస్. కృష్ణస్వామి నాయుడుగారు తమ ప్రసంగంలో ఇలా తెలియజేశారు;

"తిరుత్తని ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థులలో స్వర్గీయ దివాన్ బహదూర్ బొలిని మునస్వామినాయుడు భారతదేశ ఉపాధ్యక్షులు శాస్త్రవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడు మున్నగు పెద్దలుండుట గర్వించదగినది. శ్రీ మునస్వామి నాయుడుగారు తిరుత్తని ఉన్నత పాఠశాలకు దాని భవన నిర్మాణానికి చేసినసేవ అత్యున్నతమైనది పాఠశాలలోని ఉపాధ్యాయుల సేవానిరతిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆంధ్రుల భాగ్యానికి, పట్టుదలకు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమే తార్కాణం."

ఆంధ్ర ప్రభుత్వ మాజీ రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ కె కోటిరెడ్డిగారు ప్రారంభోపన్యాస మిస్తూ విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగుతూ, భవిష్యత్తులో దేశసౌభాగ్యానికి తమశక్తిని వినియోగించాలని ప్రబోధించారు.

పిమ్మట తిరుత్తని ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత పచ్చయప్ప కళాశాల [illegible] శ్రీ పి [illegible] గారు మాట్లాడారు

రాత్రి ప్రదర్శనాలు జరిగినవి.

రాజకీయ బాధితులకు భూములు

నెల్లూరుజిల్లాలో 70 మందికి పట్టా లివ్వబడినవట

నెల్లూరు, అక్టోబర్ 8 — నిన్న వుదయం కావలి డిప్యూటీ-కలెక్టర్ శ్రీ వీరాస్వామి పిళ్ళెగారు కోవూరుతహసీల్దారు శ్రీ కె. నారాయణ రావుగారు యితర సిబ్బందితోను, రాజకీయ బాధితుల సంఘాధ్యక్షుడు శ్రీ కనుపర్తి నారాయణరావు, కార్యదర్శి ఖాజా మొహిదీన్ సాహెబు, శ్రీ యింటి కృష్ణరావుగారు పన్వేట అడవి పందుల మన్యంలో సుమారు 12 మంది రాజకీయ బాధితులకు భూములు స్వాధీనం చేశారు.

భూములు పుచ్చుకొన్నవారు వీరు:—

శ్రీయుతులు యన్ రామచంద్రా రెడ్డి, మేనకూరు వీరరాఘవరెడ్డి, మేనకూరు కనకమ్మ, రామతులశమ్మ, వి జో[illegible], కొట్టా ఆదిశేషయ్య, వేమిరెడ్డి వెంకటరమణారెడ్డి, యం. సుబ్బరామిరెడ్డి, తిప్పా వజుల నరసింహయ్య, సి హెచ్. అనంతాచార్యులు, టంగుటూరి సుబ్బారెడ్డి, పి. వి సుబ్రహ్మణ్యంగార్లు.

అధికారులు అక్కడినుంచి కొత్త వంగలు గ్రామం పోయి అక్కడ రాజకీయబాధితులకు 13 ఎకరాలకు భూములు స్వాధీనం చేశారు శ్రీయుతులు పాటంరెడ్డి లక్ష్మీనంసారెడ్డి టి ఆదెమ్మ, మాచిరెడ్డి రాఘవరెడ్డి తిట్టా కస్తూరిరెడ్డి, ఎర్రా బాలిరెడ్డి, వై. శివ కామయ్య, దొడ్లా సుబ్బరామిరెడ్డి, బెజవాడ రామచంద్రారెడ్డి, మురారిశెట్టి శ్రీనయ్య, తెనగల రామయ్య, బొక్కా బుచ్చికొండయ్య, చెక్కా కొండయ్య, నాగవరయ్యడుగార్లు భూములు పుచ్చుకునినారు

సాయంకాలం కోవూరు తాలూకా ఆఫీసులో కావలిడిప్యూటీ-కలెక్టర్ శ్రీ వీరాస్వామి పిళ్ళెగారి అధ్యక్షతన కోవూరు తాలూకా రాజకీయ బాధితుల సభ జరిగింది.

సభ 3 వ తేదీ జరిగినది ప్రథమమున గాంధీమహాత్ముని చిత్రపటానికి పూలమాల వేశారు. శ్రీయుతులు యింటి కృష్ణరావు, యన్. వి. రంగారావు, మహమద్ ఖాజా మొహిదీన్ రాజకీయ బాధితులకు భూములు ఇవ్వడమును గూర్చి మాట్లాడారు.

జిల్లా రాజకీయ బాధితుల సంఘాధ్యక్షులు శ్రీ కనుపర్తి నారాయణరావుగారు మాట్లాడుతూ ఈ రెండు నెలలలో జరిగిన పనిని గూర్చి చెప్పి యింతవరకు 70 మంది రాజకీయ బాధితులకుపట్టా లివ్వబడినవన్నారు

తర్వాత కావలి డిప్యూటీ కలెక్టర్ 70 మందికి పట్టా లిచ్చారు.

పాట్నా అక్టోబర్ 8 — పశువుల సంరక్షణ బిల్లును నేడు బీహారు అసెంబ్లీ ఆమోదించింది 126 మంది అనుకూలంగాను, ఒకరు ప్రతికూలంగాను వోట్లు వేశారు గో హత్యను నిరోధించడం ఈ బిల్లు లక్ష్యం.









గుణౌన్నత్యతకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది
కృష్ణవేణి సిరా

అన్నిరకముల ఫౌంటెన్ కలములకున్నూ ఉపయోగించ వచ్చును

విజయ సింధూరము
స్త్రీల హిస్టీరియా వ్యాధులకు అమృతము
శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ. విజయవాడ.

సువాసనలందు అనందము చేకూర్చేది
మార్జహాన్ సెంట్లు
మార్జహాన్ స్పెషల్ 2-0-0
నెంబరు 1-8-0
కొత్తరకాలు
వట్టివేరు 1-8-0
గులాబి 1-8-0
పొప్యులర్ 1-4-0
అన్నిషాపుల్లోను దొరకును

కేశసంపదను వృద్ధి పరచు
కాస్టోరోల్

శుద్ధిచేయబడిన ఆముదం నుండి తయారింపబడినది.
ఆహ్లాదకరమైన వాసన కలది
5, 10 ఔనుల అందమైన సీసాలలో దొరుకును.
కలకత్తా కెమికల్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా 29
దక్షిణ ఇండియా ఆఫీసు: ... మద్రాసు 1

తంతి: "Sazeerbeed." ఫోను: 292
ఎలక్షనులు 1950 నుండి ... 4 ... బీడీలు ...

1940 ... 15?024
... సాహెబ్ సన్స్ ...

క్రీడాలోకం

గోవనులపై సికిందరాబాద్ టీము విజయం

రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో

బొంబాయి అక్టోబర్ 7 — నేడిక్కడ రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ టోర్నమెంటులో బొంబాయి రాష్ట్రపు ప్రముఖమైన జట్టు సెయింట్ ప్రావిన్స్ గోవన్స్‌ను సికిందరాబాద్ టీము ఇ. ఎమ్. ఇ. సెంటర్ 2-1 గోలులతో ఓడించి టోర్నమెంటు మూడవ ఘట్టంలో ప్రవేశించింది.

సికిందరాబాద్ టీము ఆరంభంలో ప్రశంసనీయంగా ఆట ప్రదర్శించారు. ముగ్గురు ఆటగాళ్లు వుండే పద్ధతిని వారు అనుసరించారు. కాని, ముగ్గురూ సరి, లక్ష్యంలేకుండా ఆడినందున ఆ పద్ధతి రక్తి కట్టలేదు. సికిందరాబాద్ ఫార్వర్డ్లు నేర్పుగా ఆడి తమ జట్టు విజయానికి తోడ్పడ్డారు.

ఈ జట్టులో క్రింది ఆటగాళ్ళు కలరు: దొరైంజ్, త్రిలోకి సింగ్, ఎ పాలి, హాన్సెన్, డి. పెరిలీ, దొరైస్వామి, అమరిదాస్, పెల్వరాజ్, కలమ్ సింగ్, వ్యాసు కన్నన్, గోవిందరాజ్.

కాపలిలో క్రికెట్ పోటీలు

కొమ్మిరెడ్డి టీము గెలుపు

కాకినాడ, అక్టోబర్ 5—ఇటీవల కాపలిలో జరిగిన విశోదయ టోర్నమెంటు సందర్భంగా జరిగిన క్రికెట్ పోటీలో కొమ్మిరెడ్డి క్రికెట్ క్లబ్బు (కాపలి) కాపలి క్రికెట్ క్లబ్బును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. స్కోరు వివరములు:

కాపలి క్రికెట్ క్లబ్బు: 79 (మురుగేశ 26, మహబూబ్‌ఖాన్ 20 నాయక్ 35 పరుగులకు ఆరు వికెట్లు, భావన్ 35 పరుగులకు మూడు వికెట్లు)

కొమ్మిరెడ్డి క్రికెట్ క్లబ్బు: ఏడు వికెట్లకు 89 పరుగులు (నాయక్ 30, గోపన్న 20 కాట్ కాలేదు; పెట్టి 22 పరుగులకు నాలుగు వికెట్లు).

కొమ్మిరెడ్డి టీముకు శ్రీ కె. గోపన్నగారు నాయకత్వం వహించారు.

అపరవీరుడు సీతారామం పేరిట ఆటల పోటీలు

ఆకివీడులో

ఆకివీడు, అక్టోబర్ 6 —ఆకివీడులో సెప్టెంబరు 29, 30 తేదీలలో గోదావరి జిల్లాలో ఆర్కెఐబిడా చేసిన ద్వారా వీరుడు శ్రీ సూరి సీతారామం స్మారకార్థం స్థాపించబడిన శ్రీ సూరి సీతారామం మెమోరియల్ టోర్నమెంటు వారి ఆధ్వర్యాన వివిధ క్రీడల పోటీలు జరుపబడినవి. ఫలితాలివి:

చదరంగం: శ్రీ గూడాల శ్రీరామచంద్రమూర్తిగారు శ్రీ మోగా పెదమంగా రెడ్డిగారపై పోటీలో విజయం సాధించారు.

క్యారంబోర్డు సింగిల్సులో శ్రీ కొత్త రామారావుగారు, శ్రీ చొప్పెర్ల రత్న మోహనరావుగారిపై పోటీలో రెండుగేములతో విజయం సాధించారు.

క్యారంబోర్డు డబుల్సు:—హైస్కూల్ "బి" టీమువారు (నల్లి వెంకటస్వామిరెడ్డి, కొమ్మెల రామారావుగార్లు) బి; యన్. ఆర్. టీముపై (బర్మా నరసింహారావు, మొహమ్మద్ అమీనుద్దీన్ సాహెబ్‌గార్లు) పైనల్సులో రెండుగేములతో గెలుపొందారు.

అక్టోబర్ 1, 2 తేదీలలో ఆకివీడులో పట్టణ కాంగ్రెసు కమిటీ శ్రీ సూరి సీతారామం మెమోరియల్ కమిటీ వారి ఆధ్వర్యాన ఉత్సవములు జరుపబడినవి. ఒకటవ తేదీ ఉదయం కట్టవద్ద శ్రీ పులవర్తి వెంకటసుబ్బారావుగారు జెండా ప్రతిష్ఠాపనచేసి క్రీడకు శ్రీ గోగుల సుబ్బారావుగారిచే బహూకరించబడిన గాంధీ, నెహ్రూ పోటీ శ్రీ రాములుగారి చిత్రపటాలను ఆవిష్కరించారు. తదనంతరం ఊరేగింపు జరిపించి బాల బాలికలకు ఎన్నో బిళ్లలు పంచిపెట్టారు.

రెండవ తేదీ ఉదయం శ్రీ సూరి సీతారామం మెమోరియల్ క్లబ్‌లో గాంధీజయంతి ... పూజ ... సభ జరిగినది. ... శ్రీ పులవర్తి వెంకటసుబ్బారావుగారు ... వారికి బహుమతులు పంచిపెట్టారు.

72 గంటల సైకిలు స్వారీ

పార్వతీపురంలో

పార్వతీపురం, అక్టోబర్ 4 —పార్వతీపురం వాస్తవ్యులు అంకుల రామచంద్రరావు అనే 14 సంవత్సరాల యువకుడు విశాఖ... లేకుండా నాయుడుగారి నెలకులో 28-9-55 తేదీ సోమవారం పునయం 6 ... గంటల నుంచి 29-9-55 తేదీ బుధవారం ఉదయం 8 గంటలవరకు, నిర్విరామంగా సైకిల్ స్వారీ చేశారు. సైకిలు పైనే స్నానం, ... మాత్రం చేసి ... పొందారు. ఆ ... పుట్టిన ఆ ... శ్రీ ... సుబ్రహ్మణ్యం బంగారుపతకం, శ్రీ ... బహూకరించారు.

రాష్ట్రాల ప్రభుత్వోద్యోగాలలో సగానికి రాష్ట్రేతరుల నియామకం

అఖిలభారత దృష్టిని పెంపొందించడానికి ఈ చర్య అవసరమని ఫజల్ అలీ కమిషన్ సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 8 —

దేశంలో జాతీయ దృక్పథం పెంపొందించ జేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసుల సమస్యకు ఫజల్ అలీ కమిషన్ అతి ముఖ్యమైన సూచనలు చేసినట్లు తెలుస్తున్నది.

ప్రతి రాష్ట్రంలోను సీనియర్ ఉద్యోగాలలో నూటికి 50 వంతులు ఇతర రాష్ట్రాలవారు నిర్వహించాలని కమిషన్ సూచించిందట.

హైకోర్టు జడ్జీల సంఖ్యలో మూడవవంతు ఆ రాష్ట్రానికి చెందనివారు వుండరాదని సూచించిందట.

వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాలు తక్కిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి కావడానికి ప్లానింగ్ కమిషన్ ప్రతినిధులు, ప్రాంత ప్రభుత్వ ప్రతినిధులుగల ఉన్నతాధికార సంఘం నియమించబడాలని సూచించిందట.

ప్రతి రాష్ట్రంలోని వెనుకబడిన, ఉపేక్షించబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి, సంక్షేమ విషయంలో తగినంతశ్రద్ధ వహించడానికి వీలుగా ఈ ప్రాంతాలను గురించి అవసరమైన సంస్థలు ఏర్పాటు చేయాలని, ఆ వసరులు వివిధ ... రంగాలలో ... ఈ సంఘ దర్మం.

ఫజల్ అలీ కమిషన్ సెప్టెంబర్ 30 వ తేదీకే నివేదిక అందజేసినప్పటికీ, కమిషన్ గడువు ఈ నెల ఆఖరువరకు పొడిగించబడింది. నివేదిక ప్రతులను గురించి అవసరమైతే తగు వివరణ చేయడానికి నత్యర్యం గడువు పొడిగించబడింది.

ఫజల్ అలీ కమిషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ హరిశర్మ ప్రధానాధికారిగా ఇండియా ప్రభుత్వం హోంశాఖలో ప్రత్యేకంగా రాష్ట్ర పునర్నిర్మాణ శాఖ ఇదివరకే ఏర్పాటు చేయబడింది.

బెంగాల్ గ్రామాలలో అల్లరి

బస్సులపై రాళ్ల రువ్వగా, పనివారల సమ్మె

భగల్‌పూర్, అక్టోబరు 7 — భగల్‌పూర్ బస్సు పనివారు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. నూరు గ్రామాలలో వెడుతున్న బస్సులపై రాళ్లు రువ్వబడినవట. దానితో బస్సులను నడిపితే తమ ప్రాణాలు పోగలవన్న భయంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిలోకి రావడం మానివేశారు. అయితే, ఈ సంఘటనలకు కారణమేమిటో తెలియలేదు.

గంగానియా అనే గ్రామంలో బస్సుపై రాళ్లు రువ్వబడినవట. ఈ అల్లరిలో గ్రామస్థులే పాల్గొన్నారట. కొంతమంది ప్రయాణీకులకు, బస్సు పనివారికి దెబ్బలు తగిలినవట. ఫతేలివారియా అనే ఇంకొక గ్రామంలో జరిగిన అల్లరిలో విద్యార్థులు కూడా పాల్గొన్నారట.

భగల్‌పూర్‌లో ప్రయివేట్ యజమానుల బస్సు సర్వీసులు నడుపుతున్నారు. బస్సు పనివారు నేను జిల్లా మేజిస్ట్రేటును కలుసుకొని బస్సులను నడిపితే తమ ప్రాణాలు పోగలవని తెలియజేశారట.

కేరళంలోని నిధులు: నీటి వినియోగం

ఢిల్లీ సహాయానికి మద్రాసు అభ్యర్థన

మద్రాసు అక్టోబర్ 7—మద్రాసు రాష్ట్రం దక్షిణ జిల్లాలకు ప్రయోజనకరంగా తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రంలోని నదుల నీటి వినియోగ విషయంలో శ్రద్ధతీసుకొని సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు ప్రభుత్వం కోరినట్లు తెలియవచ్చింది.

ఈ విషయంలో తిరువాన్కూరు-కొచ్చిన్ ప్రభుత్వంతో ప్రత్యక్షంగా రాయబారాలు జరిపి సమస్యను పరిష్కరించుకోడం ఇష్టమో లేదా కేంద్రప్రభుత్వ సహాయంద్వారా పరిష్కరించుకోడం ఇష్టమో అన్న విషయంపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం కోరగా మద్రాసు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతున్నది.

నిన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రంలోని నదుల నీటి సద్వినియోగానికి వివిధ పథకాలను త్వరలో ప్రారంభించాలని మద్రాసు ప్రతినిధులు తెలియజేశారట. ఈ సమావేశానికి మద్రాసు ప్రభుత్వ ప్రతినిధులుగా పబ్లిక్ వర్క్సు శాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్లు హాజరైనారు.

రక్షణశాఖ పనివారల సమ్మె

నిరసన సూచనగా అక్టోబర్ 2 వ తేదీని జరపడానికి నిర్ణయం

పూనా, అక్టోబరు 7—పనివారలను— ముఖ్యంగా యూనియన్ అధికారులను హింసిస్తున్నందుకు నిరసన సూచకంగా అక్టోబరు 20 వ తేదీన సమ్మె జరపడానికి నోటీసును జారీచేయవలసిందిగా అఖిలభారత రక్షణశాఖ పనివారల ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ బి. ఎన్. రోత్‌హన్స్ ఫెడరేషన్‌కు చెందిన అన్ని యూనియన్లను ఆదేశించారు.

లక్షమందికిపైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనగలరని ఆయన ప్రకటించారు.

తెలుగు పత్రికలో సమ్మె విరమణ

న్యూఢిల్లీ, అక్టోబరు 7 — స్థానిక ఉర్దూ దినపత్రిక "తేజ్" సంపాదకవర్గంవారు నిన్న ప్రారంభించిన సమ్మెను విరమించి నేడు పనిలో ప్రవేశించారు. ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్‌కు, మేనేజిమెంటుకు మధ్య జరిగిన ఒడంబడిక ననుసరించి వారు సమ్మె విరమించారు. ఆ పత్రిక ఎడిటర్ సుసారి జమ్మాదాసి అధికారం కూడా పంపబడినందున విరమించారు.

14 గంటలు సైకిల్ స్వారీచేసిన వి. హెచ్. ... రావుగారు ఒక మెడిక్కు బహూకరించారు. వ్యాండుమేళాలతో ఊరేగించారు కూడా.

విజయవాడలో క్రికెట్ పోటీ

విజయవాడ, అక్టోబర్ 6 — విజయవాడలో ఇటీవల జరిగిన ఒక క్రికెట్ పోటీలో రాధా టీము, సి. వి. రమణమూర్తి జట్టును ఓడించింది.

స్కోరు:— సి. వి. రమణమూర్తి జట్టు 39 (రమణ 12, పాండురంగ ... 3 వికెట్లు ... 11 పరుగులకు ... వికెట్లు పడగొట్టారు.)

రాధా టీము 61 (... 16 పరుగులు ... 7 పరుగులకు 4 వికెట్లు ... 20 పరుగులకు 4 వికెట్లు ... 36 పరుగులకు ... వికెట్లు పడగొట్టారు.)

దక్షిణ భారత హిందీ ప్రచారసభ

విశారద పరీక్షా ఫలితాలు

మద్రాసు, అక్టోబర్ 8 —గత ఆగస్టు మాసంలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ నిర్వహించిన విశారద-పూర్వార్ధ (పార్ట్ 1) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లు కింద ప్రచురిస్తున్నాము:—

పూర్వార్ధ (పార్ట్ 1)

2017 20 24 25 32 35 నుంచి 39 41 43 నుంచి 46 49 56 62 66 67 69 70 74 79 83 85 87 88 90 92 95 97.

2102 10 15 18 22 24 25 32 34 37 40 44 49 50 51 53 55 63 65 69 70 77 78 80 82 84 87 88 89 91 93 నుంచి 96 98 99.

2200 01 03 04 07 నుంచి 10 15 17 20 21 23 నుంచి 26 29 31 నుంచి 36 38 39 42 నుంచి 45 47 50 నుంచి 53 58 నుంచి 61 70 73 79 82 83 91 93 94.

2308 12 13 16 17 20 24 26 28 33 35 45 52 69 78 82 83 85 88 90 91 95 97.

2404 నుంచి 08 11 16 17 19 22 27 28 36 39 43 45 నుంచి 48 54 నుంచి 57 59 65 68 70 71 78 79 83 84 86 90 92 93 97.

2518 21 23 24 26 27 29 31 36 43 44 45 47 48 50 53నుంచి56 58 59 68 70 72 74 76 79 80 81 84 85 87 89 92 95 99.

2600 01 06 నుంచి 11 15 18 19 21 22 23 26 27 28 33నుంచి41 43 నుంచి 46 48 50 51 53 54 56 58 60 61 63 నుంచి 67 69 71 73 75 78 నుంచి 82 84 నుంచి94 96 నుంచి 99.

2700 01 05 06 08 09 11 12 14 16 నుంచి 23 25 26 28 29 30 32 నుంచి 38 40 43 44 48 51 52 55 56 59 60 63 నుంచి 66 69 70 72 73 76 77 79 80 82 88 91 92 95.

2804 08 13 14 16 17 20 24 25 26 28 30 31 32 34 36 39 40 42 44 49 50 52 53 55 నుంచి 58 62 70 72 75 76 77 79 80 82 83 88 90 94 96 99.

2903 05 06 08 09 12 18 20 21 23 24 27 32 33 34 36 37 39 41 43 45 46 49 53 55 56 59 62 63 65 70 72 78 80 84 86 88 89 91 93 నుంచి 96 98.

3000 01 06 07 09 12 నుంచి15 17 18 22 23 26 30 నుంచి 35 46 నుంచి 49 53 60 61 62 66 70 73 76 నుంచి 79 81 84 85 86 89 90 98 99.

3101 02 03 06 07 11 13 16 18 20 22 నుంచి 25 27 29 30 31 36 37 39 40 41 43 44 45 48 49 51 నుంచి 54 65 66 67 74 77 78 82 84 నుంచి 87 89 91 92 93.

3200 02 03 04 11 నుంచి 16 23 25 నుంచి 29 31 32 36 40 నుంచి 44 47 49 56 57 58 60 62 65 67 నుంచి 70 76 77 78 86 88 91 97 98.

3300 01 03 04 07 11 నుంచి15 17 19 నుంచి 23 38 41 46 51నుంచి 57 63 64 66 67 69 71 73 78 79 81 85 86 89 93 95 96 97 99.

3400 04 05 09 10 15 నుంచి 20 22 23 28 29 33 34 35 38 43 45 46 47 51 52 54 55 63 65 66 69 74 75 76 82 83 86 90 91.

3500 08 నుంచి 18 21 నుంచి 25 27 28 31 33 34 37 నుంచి 43 45 46 48 49 54 నుంచి 57 60 65 69 71 74 నుంచి 81 83 84 85 87 88 89 91 నుంచి 95.

3601 నుంచి 07 11 14 17 22 25 26 27 29 నుంచి 32 37 40 48 56 62 63 67 68 72 73 74 76 79 81 84 85 87 88 93 95 97.

3705 13 27 నుంచి 30 33 41 43 45 49 51 52 55 56 57 60 63 64 69 నుంచి 72 77 86 88 99.

3800 01 03 నుంచి 06 08 09 11 12 15 16 32 33 36 37 44 46 47 55 63 64 65 68 69 70 74 76 79 83 87 90 92 97 99.

3900 02 06 17 20 24 27 29 38 39 41 నుంచి 44 47 51 57 64 77 78 80 81 87 90 91 92 95 నుంచి 99.

4000 02 04 06 08 నుంచి 13 23 24 25 27 31 33 34 36 39 42 నుంచి 45 47 49 52 54 56 59 60 65 66 70 72 73 80 81 83 85 86 89 91 నుంచి 96 99.

4100 04 07 09 10 14 16 19 21 23 నుంచి 28 30 32 33 35 38 41 43 నుంచి 47 53 54 56 59 62 77 79 మరియు 83.

ఉత్తరార్ధ (ఫైనల్)

841 42 45 47 48 50 52 54 55 57 59 60 61 66 నుంచి 70 72 76 82 83 85 86 88 92 95 97.

901 02 04 05 06 08 18 20 22 28 31 32 41 42 44 45 47 55 58 62 నుంచి 66 73 76 80 82 84 88 93 97.

1001 05 09 నుంచి 13 20 21 23 24 30 31 33 34 35 40 41 46 49 నుంచి 52 56 57 61 62 63 65 68 73 నుంచి 77 79 81 83 86 87 92 నుంచి 99.

1100 05 06 07 10 11 14 15 16 18 20 24 25 30 32 33 37 40 నుంచి 45 47 49 51 59 60 62 నుంచి 66 69 నుంచి 73 75 82 83 89 93 96 97 98.

1200 03 04 07 08 14 16 18 20 21 23 24 25 27 28 31 37 46 నుంచి 49 52 53 55 57 58 60 61 63 64 66 68 69 72 74 77 79 81 82 83 87 92 93 96.

1306 07 09 14 16 17 19 21 22 23 25 26 28 29 31 33 35 నుంచి 38 40 42 44 45 50 నుంచి 54 57 58 60 నుంచి 63 65 67 74 76 78 79 86 నుంచి 90 93 నుంచి 96 98 99.

1401 03 04 05 07 08 09 11 14 17 18 19 27 28 30 31 33 34 36 41 నుంచి 46 49 50 51 53 54 59 64 67 68 72 73 75 77 నుంచి 82 85 86 87 89 నుంచి 92 94 నుంచి 97.

1500 01 04 నుంచి 09 11 15 16 19 21 నుంచి 26 28 నుంచి 31 33 34 35 38 39 40 42 46 48 49 51 నుంచి 54 56 58 59 61 63 64 66 68 71 75 నుంచి 80 85 86 88 90 91 93 94.

1601 నుంచి 04 06 09 12 20 24 26 29 30 33 37 39 40 41 47 48 49 51 52 54 56 57 58 63 65 నుంచి 68 70 73 74 76 78 79 81 నుంచి 89 93 97 99.

1700 01 03 06 07 16 19 24 25 26 34 35 37 40 41 44 46 48 50 51 53 54 55 59 నుంచి 68 70 78 79 84 85 88 92 93 97 98 99.

1800 01 02 06 07 08 14 17 20 నుంచి 23 25 26 27 33 38 40 42 నుంచి 46 48 52 54 56 నుంచి 59 64 నుంచి 67 70 71 72 74 75 78 82 84 88 నుంచి 93 96 97 98.

1903 05 08 09 11 13 16 18 23 30 32 33 34 41 47 52 58 మరియు 60.

తిరువాన్కూరు-కొచ్చిన్ యూనియన్ ... అభ్యర్థులు ... పరీక్షలో ... ఉత్తీర్ణులైనవారి వివరాలు ... తెలియజేయబడును.

విపణివీధి

నవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 8 —

అమ్మకం వస్తు	రు	అ	పై
నవరం దిల్దార	81	10	0
పాల్లా బంగారం	35	4	0
మూనా బంగారం	82	12	0
వెండి వంద తులాలు	110	0	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	103	107-0-0

వేరుసెనగనూనె బజారు సరకు—

1% ఎస్ ఎస్ ఎ. రెడీ	2 4-0-0
ఆముదం 500 తిరుపత్తూరు	165-0-0
సేలమ్ రోటరీ, స్పెన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాలో వహా)	14-0-9
కొబ్బరినూనె కొంగులో 37½ బాండ్	
రాజా బ్రాండ్	25 8 9
ఎం. ఎస్. బ్రాండ్	25 4 0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)		85-8-0
నైజామ్ (228 పౌనులు)	36-2-9	55-8-0
సామర్లకోట (2 కట్స్)		55-8-0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 8 — వేరుసెనగ పప్పు రెడీ 100-0-0; నూనె మూ 9-4-9 పంది 156-0-0; కాయ సెనగ్స్ రు 3-11-0 కోర్ మండలి రు. 3-10-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 8 —

వెండి 100 తులాలు	165 0 0
పాల్లా బంగారం	94 8 0
నవరు	81-0-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 8 —

అమ్మకం వస్తువు తో వహా	రు.	అ	పై
పాల్లా బంగారం రెడీ	94	8	0
వెండి 100 తులాలు	166	11	6
నవరను	81	0	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 8 —

నేటి ఓపెనింగ్	—	31 73
నేటి క్లోజింగ్	—	31 86

1955 అక్టోబర్ 9, ఆదివారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ అష్టమి
అష్టమి ప॥ 8-50 గంటలవరకు
పునర్వసు పా॥ 8-21 గంటలవరకు
వర్జ్యం: ఉ॥ 7-9 నుండి 8-39 గంటలవరకు
... 1-51 నుండి 3-21 గంటలవరకు

శ్రీ బాలాజీ యాత్రా స్పెషల్ సర్వీసు
తిరుపతి
4 11 55 తిరుపతి నుండి యాత్ర బయలుదేరును
దీపావళికి బొంబాయి చేరును
1 వ క్లాసు టిక్కెట్టు, 2 వేళల భోజనం, కాఫీ రు. 550/-
3 వ క్లాసు టిక్కెట్టు, 2 వేళల భోజనం, కాఫీ రు. 290/-
ద్వారక, అమృతసరు, బృందావనం ఎక్స్ట్రా పైకముతో యాత్రలు బండిలో చూపబడును.
వివరములకు: కె. మునిరెడ్డి, 99, పొన్నవీధి, తిరుపతి.

పైల్సు క్యూర్ (మొల నివారిణి)
ఎంతకాలమునుండి యుండినను, యెంత బాధ పెట్టుచున్నను, యెరకళ్ళ మొలలైనను, యీ ఔషధమును సేవించిన వెంటనే బాధ తగ్గి, రక్తము పడుట, తప్పక ఆగిపోవును. 20 దినములు సేవించిన వ్యాధి పూర్తిగా నిర్మూలింపబడును. విరేచనమును క్రమపరచును. ఆపరేషనులు గాని, యిన్ జెక్షనులు గాని అవసరము లేదు.
పథ్యము లేదు. వెల రూ. 10/- లు మాత్రమే.
శ్రీ అరవిందా యుర్వేద నిలయమ్,
పొన్నూరు, గుంటూరు జిల్లా.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
12-10-55
ఇందులో
★ సంకల్ప వికల్పాలు (సీరియల్) —"మాలతీ"
★ సోమమేన్ (స్కెచ్) —"భాస్కరం (పథారం)"
★ ప్రాణదాత (కథ) —"అక్షరమూర్తి"
★ కలిసి రావాలి (కవ్య నాటిక) —శ్రీ రావూరి భరద్వాజ
★ మారుతల్లి మారుతి (కథ) —శ్రీమతి మునిపల్లె సరస్వతి
★ సోమర్సెట్ మామ్ 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' (గ్రంథ పరిచయం)
★ దశకుమార చరితం 'సీరియల్' (బాలప్రభ)
★ స్వార్థపరుడు (కథ) —శ్రీ పసల కృష్ణకుమార్
★ పెళ్ళి విందులు (చిత్రప్రభ)
ఇంకా తెలుపు-నలుపు, గొలుసుకట్టు, దూరపు కొండలు, ఉపాసగానం, పల్లెపాటలు, బాల వినోదాలు, ఫోటోలు, వగైరా.........
64 పేజీలు ★ ★ 4 అ

మీకు ఉచిత కానుక!
సరకు ఉన్నంతవరకు


ఈ మనోహరమైన
ప్లాస్టిక్ సబ్బు పెట్టెను
మీరు ఉచితంగా పొందెదరు
3 సామాన్య సైజు లేక 2 పెద్ద సైజు బిళ్లలు
లక్స్ టాయిలెట్ సబ్బును మీరు కొన్నప్పుడు


లక్స్ టాయిలెట్ సబ్బు
సినిమా తారలకు సౌందర్యమునిచ్చు సబ్బు
(మీ షాపులో యీ కానుక కొరకు వేచియుండుడు)
భారతదేశంలో తయారుచేయబడినది
LTS 459 X54 TL

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి—18 సంచిక : 237
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
10-1-01955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

ఈం౦౩౯౧

ఐసెన్‌హోవర్ ఆరోగ్య స్థితి

డెన్వర్, అక్టోబర్ 8—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ప్రమాద పరిస్థితి పూర్తిగా గడిచినట్లు సూచిస్తూ వెలువడుతున్న ఆశాజనకములైన వార్తలపై వ్యాఖ్యానిస్తూ, ఆయన క్రమంగా కోలుకుంటున్న మాట నిజమే అయినప్పటికీ, పూర్తిగా నయం కావడానికి ఇంకా చాలాకాలం పట్టగలదని ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ నేడిక్కడ హెచ్చరిక చేశారు. మిస్టర్ ఐసెన్‌హోవర్ ఇంకా కొంత కాలం ఆస్పత్రిలోనే వుండగలదని ఆయన వివరించారు.

1961 వరకు విశాలాంధ్ర వాయిదా: ఆంధ్రరాష్ట్రానికి బళ్లారి ప్రాంతం

ఆదిలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగల తెలంగాణా మూడింట రెండువంతుల మెజారిటీతో కోరితే, ఆంధ్రలో చేరడానికి అవకాశం

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రచురణ

బరంపురం, బస్తర్, కోలారు మొదలైన రాష్ట్రేతర ఆంధ్రప్రాంతాలను చేర్పడానికి నిరాకరణ

బృహన్మహా రాష్ట్ర అవతరణ కూడా వాయిదా

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 10—

ఇండియన్ యూనియన్‌ను—స్వాతంత్య్ర సంసిద్ధి తరువాత 600 సంస్థానాలతోసహా 27 రాష్ట్రాలుగా రూపొందిన నవభారత్‌ను—16 పెద్ద రాష్ట్రాలుగాను, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగాను పునర్విభజనచేసి, పునర్వ్యవస్థీకరించాలని ఫజల్ ఆలీ కమిషన్‌వారు ఇండియా ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

హైదరాబాద్ సంస్థానంనుంచి 5 మరాఠీ, 2 కన్నడ జిల్లాలను విడగొట్టి, శేషించిన హైదరాబాద్ రాష్ట్రం తెలుగు జిల్లాలతో వుండాలని సూచిస్తూ, 1961 జనరల్ ఎన్నికల తరువాత ఏర్పడగల ఆ రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో కోరినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చేరిపోవచ్చునని కూడా సిఫారసు చేశారు.

కేవలం భాషరీత్యాకాక, ఆరిక సంబంధాలు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, బళ్లారి జిల్లాలోని బళ్లారి, సిరిగుప్ప, హొస్పేట తాలూకాలను, తుంగభద్ర హెడ్‌వర్క్స్ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫారసు చేశారు. ఇవే కారణాలతో మైసూరులోని కోలారు జిల్లాను కర్ణాటక రాష్ట్రంలోనే వుంచాలన్నారు.

ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులు చిరకాలం కిందటనే నిర్ణయమై పోయినవి కనుక యిప్పుడు తిరిగి వాటిలో సర్దుబాటు చేయవలసిన అగత్యం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దులను ఉభయ రాష్ట్రప్రభుత్వాలు సర్దుబాటుచేసుకొనాలన్న అభిప్రాయానికి వచ్చారు.

మద్రాసు పట్టణం భవితవ్య సమస్య శాశ్వతంగా నిర్ణయమై పోయినట్లుగానే భావించాలని పేర్కొన్నారు.

చాందా, బస్తర్‌లు తమకు చేరాలని ఆంధ్రులు చేస్తున్న వాదనలను కూడా త్రోసిపుచ్చారు.

కొత్తగా ఉద్దేశిస్తున్న 16 రాష్ట్రాలలో ఎ, బి, సి, అనే తరగతులు వుండరాదని అన్నింటిని సమాన ప్రతిపత్తితో పరిగణించాలని కూడా సిఫారసు చేశారు.

రాజప్రముఖ్ పదవులను కూడా రద్దు చేయాలన్నది, వీరి సిఫారసులలో ప్రధానమైనదిగా వుంది.

ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ విషయంలో మినహా, మిగిలిన సిఫారసులన్నీ ఏకగ్రీవంగానే వున్నవి. ఉత్తర ప్రదేశ్‌ను విభజించి దానిలోని అయిదు జిల్లాలతోను, మధ్య భారత్‌లోని నాలుగు జిల్లాలను చేర్చి, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కమిషన్ సభ్యుడు సర్దార్ పణిక్కర్ ప్రత్యేకంగా సూచించారు. కమిషన్ చెయిర్మన్ శ్రీ ఫజల్ ఆలీ, హిమాచల్ ప్రదేశ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వుంచాలని ప్రత్యేకంగా సూచించారు.

వీరి సిఫారసుల ప్రకారం పెప్సూ, హిమాచల్ ప్రదేశ్, మధ్య భారత్, వింధ్య ప్రదేశ్, భోపాల్, అజ్మీర్, త్రిపురాలు పూర్తిగా రద్దు కాగలవు. విదర్భ, కర్ణాటక రాష్ట్రాలు కొత్తగా నిర్మాణం కాగలవు.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసుల వల్ల సరిహద్దులలో ఎలాంటి మార్పులు జరగకుండా వున్నది ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే. జమ్మూ-కాశ్మీర్ విషయంలో ఈ కమిషన్‌వారు ఎలాంటి సూచనలను చేయలేదు.

ఫజల్‌ఆలీ కమిషన్ సిఫారసుల ప్రకారం కొత్తగా ఏర్పడనున్న 16 రాష్ట్రాలు యివి:

మద్రాసు, కేరళ, హైదరాబాద్, ఆంధ్ర, బొంబాయి, విదర్భ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, అస్సాం, ఒరిస్సా, జమ్మూ-కాశ్మీర్.

కేంద్ర పాలిత ప్రాంతాలు మూడు—ఢిల్లీ, మణిపూర్, అండమాన్—నికోబార్ దీవులు.

భాషల రీత్యానే కాక భౌగోళిక సమైక్యత, ఆర్థిక సన్నిహితత్వం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం రూపొందగల రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ పెద్దరాష్ట్రంగా వుంటున్నది. మధ్యప్రదేశ్‌లోని హిందీ ప్రాంతాలతోను, మధ్యభారత్, భోపాల్, వింధ్యప్రదేశ్‌లతోను అది ఏర్పడుతున్నది. దాని తరువాత రెండవ పెద్ద రాష్ట్రంగా బొంబాయి రాష్ట్రం వుంటుంది. దాని కన్నడజిల్లాలు విడిపోయి మైసూరులో చేరి కర్ణాటకరాష్ట్రంగా ఏర్పడుతున్నప్పటికీ, హైదరాబాద్‌లోని మరాట్వాడా జిల్లాలు, సౌరాష్ట్రం, కచ్‌లతో చేరిన బొంబాయిరాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో రెండవ పెద్ద రాష్ట్రంగా వుంటుంది. ఎలాంటి సరిహద్దుల మార్పు జరగని విశేషమైన జనాభాను కలిగివున్న ఉత్తర ప్రదేశ్ మూడవ పెద్దరాష్ట్రంగా వుంటున్నది.

భాషా రాష్ట్ర వాదన సూత్రాలను కర్ణాటక, కేరళ, విదర్భ, మధ్యప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాల విషయంలో అంగీకరించిన ఫజల్ ఆలీ కమిషన్, దక్షిణాదిని మరాఠీ, ఉత్తరాదిని పంజాబీ భాషా ప్రాంతాల విషయంలో కాదనడం జరిగింది.

బొంబాయి పట్టణం ఆర్థికవ్యవస్థల ఎంతో అవసరమై వుండటం, సంయుక్త మహా రాష్ట్ర నిర్మాణానికి అడ్డురాగా, దేశ రక్షణ దృష్ట్యా, శిఖ్ఖుల పంజాబీ రాష్ట్ర వాంఛను నిరాకరించడం జరిగింది. అంతేకాదు శిఖ్ఖుల ప్రత్యేక రాష్ట్ర వాంఛకు ప్రజాబలం లేదని, ఆరాష్ట్ర నిర్మాణంవల్ల ఆ ప్రాంతం భాషా సమస్య కాని, కులతత్వాల సమస్యలు కాని పరిష్కారం కావని కూడా నొక్కి వక్కాణించింది.

1961 తరువాత జరిగే ఎన్నికలతో ఏర్పడగల శేషించిన హైదరాబాదు రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండువంతుల మెజారిటీతో తీర్మానించినప్పుడు, ముక్కోటి ఆంధ్రుల చిరకాల వాంఛితమైన విశాలాంధ్ర అవతరణకు అవకాశమిచ్చిన ఫజల్ ఆలీ కమిషన్, మహా రాష్ట్రుల కొత్తగా ఏర్పడనున్న విదర్భరాష్ట్రం

(మిగతా 5 వ కాలంలో)

నాగార్జునసాగర్ వద్దకు రైలు రోడ్డు పని ప్రారంభం

మొత్తం కాగల ఖర్చు 60 లక్షలలో 40 లక్షలు ఆంధ్ర ప్రభుత్వమే భరించగలదట

కర్నూలు, అక్టోబర్ 8—

మాచెర్ల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలంవరకు 18 మైళ్ళు పొడవుగల మీటర్ గేజి రైలుమార్గాన్ని నిర్మించడానికి పని ప్రారంభించబడింది.

ఇందునిమిత్తం ఆంధ్రప్రభుత్వం పబ్లిక్ వర్క్సుశాఖ అదనంగా నియమించిన ప్రత్యేక డివిజన్ ప్రస్తుతం ఈ18మైళ్ల రోడ్డువేయ్యడం పనికి పూనుకొన్నది.

ప్రాజెక్టుస్థలానికి ఒక మైలు దిగువగా, కృష్ణానదిపై రైలువంతెన, రోడ్డు వంతెన నిర్మించే పనికూడా ఈ డివిజన్‌కు అప్పగించబడగలదు. ప్రాజెక్టు పరికరాలను ఒకప్రక్కనుంచి మరొక ప్రక్కకు మార్చుకోడానికి ఈ వంతెన పనికిరాగలదు.

ఈ రోడ్డునిర్మాణానికి, వంతెన నిర్మాణానికి మొత్తం 60 లక్షలరూపాయలు ఖర్చు అంచనా వెయ్యబడింది. ఇందులో 40 లక్షల వరకు ఆంధ్ర ప్రభుత్వమే భరిస్తుంది. రైలు ఎద్దేలుకువెయ్యడం మొదలైన చిక్కిన పనులు మాత్రం రైల్వేశాఖ చేస్తుంది.

కృష్ణపై రైలు—రోడ్డు వంతెన నదిమట్టానికి మైలు పొడవు వుండగలదు. నది మట్టానికి 70, 80 అడుగుల ఎత్తు వుండగలదు. హైదరాబాద్‌లోని ఖాజీపేట నుంచి నెల్లూరు జిల్లాలోని గూడూరుకు బ్రాడ్‌గేజిలైను వెయ్యాలన్న ప్రతిపాదన మనసులో పెట్టుకొని, బ్రాడ్‌గేజి లైనుకు కూడా అవకాశం వుండేటట్టు ఈ వంతెన నిర్మించబడగలదట.

వీలైతే నాగార్జునసాగర్ ప్రారంభోత్సవం నాటికి ముగించాలన్న వుద్దేశంతో ఈ రైలు-రోడ్డు పని చురుకుగా కొనసాగించబడుతున్నది.

ప్రాజెక్టు సిబ్బందికి, తదితరులకు వసతి కోసం భవనాలను, గుడారాలను నిర్మించడానికి రెండవ ప్రత్యేక డివిజన్ నియమించబడింది. ఇప్పటికే అక్కడ పీఠ్లు పరిశోధన కోసం ఒకటి, డిజైనుల కోసం ఒకటి రెండు ప్రత్యేక డివిజన్లు పని చేస్తున్నాయి.

మొలటోవ్ రాజీనామా?

లండన్, అక్టోబర్ 9—సోవియెట్ విదేశాంగమంత్రి మొలటోవ్ ఆత్మ విమర్శనం ఇజ్వెస్టియా పత్రికలో ప్రచురించబడినందున, ఇది ఆయన రాజీనామాకు నాందిగావచ్చునని బ్రిటిష్‌ప్రభుత్వం విదేశాంగశాఖ నిపుణులు భావిస్తున్నారు.

అయితే, అక్టోబర్ 27 వ తేదీనే జెనీవా సమావేశం జరగనున్నందున ఇప్పుడే మొలటోవ్‌ను క్రెమ్లిన్ విడనాడక పోవచ్చునని కూడా వీరు భావిస్తున్నారు.

(3 వ కాలం తరువాయి)

బొంబాయిలోని మరాట్వాడాతో చేరే బృహన్మహా రాష్ట్రంతో పాటు, గుజరాతీ రాష్ట్రం కూడా ఏర్పడే అవకాశాన్ని సూచించలేదు. అయితే యిలాంటి సూచన చేయాలన్న ధోరణి ఫజల్ ఆలీ కమిషన్‌కు కలదని ఢిల్లీ రేపు పూర్తిగా అభివృద్ధిచెందినప్పుడుకాని ఆ ఆలోచన కార్య రూపాన్ని పొందదని అభిజ్ఞవర్గాలు భావిస్తున్నవి.

తిరువాన్కూర్-కొచ్చిన్‌నుంచి అయిదు తమిళ తాలూకాలను మద్రాసులో చేర్చినా, మలబారుజిల్లా కొచ్చిన్ రేవుతో సహా లక్షద్వీపాలు, అమీన్ దీవులు దక్షిణ కెనరాలోని కాసర్‌గోడ్ తాలూకానుకూడా చేర్చడంతో సమగ్రమైన కేరళ రాష్ట్ర నిర్మాణం జరగనున్నది. వీనితోపాటు కోయంబత్తూరుజిల్లాలోని కొళ్ళయ్‌గాల్ తాలూకాను, కాసర్‌గోడ్ మినహా మిగిలిన దక్షిణ కెనరా జిల్లాను చేర్చడంతో సంయుక్త కర్ణాటక రాష్ట్రం కూడా రూపొందుతున్నది. ఈ భాగాలు పోగా మిగిలిన మద్రాసు రాష్ట్రం తమిళ రాష్ట్రంగా వుండిపోగలదు.

బళ్ళారి ప్రాంతాన్ని, తుంగభద్ర హెడ్‌వర్క్సుతో సహా ఆంధ్రకు చేర్చడంలోనేకాక ఆబూరోడ్ తాలూకాను కూడా బొంబాయి నుంచి విడదీసి, రాజస్థాన్‌లో చేర్చడంతో, ఈ ప్రాంతాలవారికి వెనక జరిగిన అన్యాయాన్ని తొలగించివేశారు కూడా.

బీహారులోని ఆదివాసులు కోరుతున్న జార్ఖండ్‌రాష్ట్రాన్ని కాదన్నప్పటికీ, బీహారునుంచి మన్‌భూమ్ జిల్లాలోని పురిలియా సబ్‌డివిజన్‌ను, మహానందికి తూర్పున కొంత ప్రాంతాన్ని 'పుంత'గాను బెంగాల్‌కు చేర్చాలని సిఫారసు చేశారు.

అస్సాంలో పార్వతీయుల రాష్ట్రవాదనను నిరాకరిస్తూనే, నాగకొండల ప్రాంతాన్ని, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీలో చేర్చాలని సూచిస్తూ త్రిపురా అస్సాంకే చెందాలన్నారు.

ఫ్రెంచి స్థావరాల భవితవ్యం, వాటి ప్రతిపత్తిని గురించి పూర్తిగా తెలిసిన తరువాత నిర్ణయించాలన్నారు.

జమ్ము-కాశ్మీర్ విషయం ఫజల్‌ఆలీ కమిషన్ పరిశీలనాంశంలోలేదు కనుక వారెలాంటి సూచనలు చేయలేదు.

ఈ విధంగా రాష్ట్రాల పునర్నిర్మాణానికి మాత్రమే కాక జాతీయ సమైక్యతను జాతీయ భావాలను పెంపొంద చేయడానికి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి భాషల రీత్యా మైనారిటీ వర్గాల రక్షణకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు.

తాము సిఫారసు చేసిన విధంగా రాష్ట్రాల పునర్నిర్మాణం త్వరితంగా జరగాలని తాము సూచించిన సర్దుబాట్లు అత్యధిక సంఖ్యాకులకు సంతృప్తిని కలిగించ గలవని కూడా తాము ఆశిస్తున్నట్లు ఫజల్ ఆలీ కమిషన్‌వారు తమ నివేదికలో పేర్కొన్నారు కూడా.

రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని గురించి ఫజల్

'ఫజల్ ఆలీ కమిషన్ సిఫార్సులపై ఉద్రేకాలు రెచ్చగొట్టవద్దు'

—భారత ప్రజలకు కట్జూ హెచ్చరిక

కలకత్తా, అక్టోబర్ 8—

యూనియన్ రక్షణశాఖ మంత్రి డాక్టర్ కే. ఎన్. కట్జూ నేడిక్కడ సెంట్రల్ కలకత్తా కాంగ్రెస్ జిల్లా మహా సభలో ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై ఎలాటి ఉద్రేకాలను ప్రోత్సహించవద్దని ప్రజలను అభ్యర్థించారు.

కమిషన్ సిఫార్సులను ప్రశాంతంగా ఆలోచించాలని కూడా ఆయన కోరారు.

ఉద్రేకపడడంవల్ల కష్టార్జితమైన స్వాతంత్ర్యానికే భంగకరంగా పరిణమించవచ్చునని అదే సభలో ప్రసంగించిన శ్రీ జగ్‌జీవన్‌రామ్ హెచ్చరించారు.

యువకులు క్రమశిక్షణ భావాన్ని అలవరచు కొనడంకోసం జాతీయ సైనికదళాలలో పెద్ద ఎత్తున చేరాలని సైనికులను ఇతరులను వేరు చేసేది క్రమశిక్షణేనని అన్నారు.

యూనియన్ రహదారి శాఖామంత్రి శ్రీ జగ్‌జీవన్‌రాం ప్రసంగిస్తూ కొంత అనేకులకు తొలగేవరకు స్వతంత్రులమనే వావం వద్దని ఆయన యువకులను హెచ్చరించారు. ఈ లక్ష్యసాధనకు ప్రభుత్వం తలపెట్టిన వివిధ అభివృద్ధి ప్రణాళికలు తోడ్పడగలవని అన్నారు.

అధ్యక్షత వహించిన పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అతుల్య ఘోష్ తన ప్రసంగంలో ఇండియా కమ్యూనిస్టుపార్టీ న్యాయసమ్మతమైన రాజకీయపక్షంగా వుండడానికి అర్హమైనది కాదన్నారు.

భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశంలో తన అభిప్రాయాలు తెలిపేహక్కు ప్రతివర్గానికి వున్నప్పటికీ, శాంతి దేశంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి చేస్తున్న మహా కృషిని అడ్డగిస్తున్న వారిని మాత్రం సహించడం కష్టమన్నారు.

వరద ప్రాంతాలపై విమానంలో నెహ్రూ పర్యటన

అంబాలా, అక్టోబర్ 9—ప్రధాని నెహ్రూ నేటి ఉదయం 9-30 గంటలకు అంబాలా విమానాశ్రయం నుంచి పంజాబ్, పెప్సూలలోని వరద పీడిత ప్రాంతాలను చూచి రావడానికి విమానంలో వెళ్ళారు.

ప్రధాని నెహ్రూ వెంట పంజాబు గవర్నర్, పంజాబు, పెప్సూల ముఖ్యమంత్రులు, ఇండియా ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ మంత్రి సర్దార్ స్వర్ణసింగ్, దేశరక్షణ శాఖ డిప్యూటీ మంత్రి సర్దార్ సుర్జిత్‌సింగ్, పంజాబు కాంగ్రెసు అధ్యక్షుడు జ్ఞాని గురుముఖ్‌సింగ్ ముసాఫిర్, పంజాబ్ అభివృద్ధి శాఖామంత్రి సర్దార్ ప్రతాప్‌సింగ్ కైరాన్‌లు వున్నారు.

మూడు గంటలసేపు పర్యటించినతర్వాతవీరు తిరిగి అంబాలా విమానాశ్రయానికి చేరారు. నేటి ఉదయం ప్రధాని నెహ్రూ ఢిల్లీ నుంచి ఇక్కడికి రాగా, పంజాబ్ గవర్నర్, పంజాబ్ పెప్సూల ముఖ్యమంత్రులు సివిల్ మిలిటరీ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతమిచ్చారు. పంజాబ్, పెప్సూల కాంగ్రెసు నాయకులు కూడా స్వాగతమిచ్చిన వారిలో వున్నారు.

విమానాశ్రయంలో ఒక అరగంటసేపు వుండి, వరద ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరీ దెబ్బతిన్న ప్రాంతం

కర్నల్‌జిల్లాలో యమునానది పొడుగునా వున్న ప్రాంతం ఫిరోజ్‌పూర్ జిల్లాలో సట్లెజ్ నదిని ఆనుకొనివున్న ప్రాంతం, అమృతసర్ జిల్లాలోని అజ్నాలా తాలూకా గురుదాస్‌పూర్ జిల్లాలోని రావినది తీర ప్రాంతం విశేషంగా నష్టపడినవి. ఈ ప్రాంతాలలో వడవేయడానికి నేటి ఉదయం 30,000 పౌండ్ల ఆహారపదార్థాలను ఇండియన్ విమానాలు తీసికొని వెళ్ళినవి.

సాయంత్రంకూడా ఇంత ఆహారపదార్థాలు పంపించబడగలవు.

న్యూఢిల్లీలో వరదనీరు ప్రవేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10—యమునానది వరదనీరు న్యూఢిల్లీలో ప్రవేశించింది. ఇంతకు ముందెన్నడైనా యమునానది వరద న్యూఢిల్లీ ప్రాంతానికి తగిలినట్టు తెలియదు.

హార్డింజ్ వంతెన సమీపంలో మధుర రోడ్డుమీదవున్న సెంట్రల్ రెవిన్యూబోర్డు కొత్త ఆఫీసు ఆవరణలో శిలమండల లోతున వరదనీరు నిలిచి వుండి కొత్తగా నిర్మించబడిన రింగ్‌రోడ్ ద్వారా ఈ వరద వచ్చింది.

ఆంధ్ర గవర్నర్ విరాళం

కర్నూలు, అక్టోబర్ 9—పంజాబ్‌లో వరద బాధితుల సహాయార్థం సానుభూతి సూచకంగా ఆంధ్ర గవర్నర్ శ్రీ సి ఎమ్ త్రివేదీ నేడు 500 రూపాయిలను పంజాబ్ గవర్నర్ పేర పంపించారు.

అణ్వస్త్రాల నిల్వల ఆచూకీ

న్యూయార్క్, అక్టోబర్ 8—అణ్వస్త్రాలు ఎక్కడైనా రహస్యంగా నిల్వ చేయబడితే ఆ సంగతిని కనిపెట్టడం సాధ్యమా, కాదా అనే విషయాన్ని నిర్ణయించడానికి పాశ్చాత్య రాజ్యాలకు, సోవియెట్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించే అయిదుగురు ప్రముఖ శాస్త్రజ్ఞులతో ఒక సంఘం నియమించబడాలని బ్రిటన్ నిన్న రాత్రి సూచించింది.

నిన్నరాత్రి జరిగిన మిత్రరాజ్యాసమితి ఆయుధ విసర్జన సాధన ఉపసంఘం సమావేశంలో బ్రిటిష్ స్టేట్ మంత్రి మిస్టర్ ఆంథొని నట్టింగ్ పై ప్రతిపాదన చేశారు.

ఆధునిక అణ్వస్త్రాలు నిల్వచేయబడిన సంగతిని కనిపెట్టడం ఎంతమాత్రం సాధ్యం కాదని అమెరికా, సోవియెట్ రష్యా కూడా లోగడ స్పష్టం చేశాయి.

రాష్ట్రాల అసెంబ్లీల డిప్యూటీ స్పీకర్లు, పార్లమెంట్ డిప్యూటీ చెయిర్మన్ ఇకనుంచి పూర్తిగా ఆ పనిలో వుండవలసి వుంటుందని మరొక వృత్తిగ మేమి చేసుకొనరాదని శాసించబడ నున్నట్టు తెలుస్తున్నదని వార్త.

ఆలీ కమిషన్‌కు పూర్వం, రాజ్యాంగ పరిషత్తు నియమించిన థార్ కమిషన్‌వారు కాంగ్రెసు నియమించిన జె వి పి (నెహ్రూ, పటేల్, పట్టాభి) కమిటీవారు కూడా యీవిషయంలో పరిశీలించి వున్న సంగతి పాఠకులకు విదితమే.

(పూర్తి వివరాలు లోపలి పేజీలలో)

రైతుల ఋణభారం తగ్గింపు

వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం చెయ్యబడాలని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానం

అప్పటి కది సాధ్యం కాకపోతే కనీసం మారటోరియం ప్రకటించాలని సిఫారసు

విజయవాడ, అక్టోబర్ 8—

అసెంబ్లీ వచ్చే సమావేశంలోనే రైతు ఋణభారం తగ్గింపు నివారణ చట్టాన్ని చెయ్యాలని, అప్పటి కది సాధ్యం కాకపోతే మారటోరియం అయినా ప్రకటించాలని నేటి సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం ఒక తీర్మానంద్వారా రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.

వ్యవసాయదారులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా సహాయాన్ని వర్తింపచెయ్యాలని, సహాయం పేదలైన వ్యవసాయదారులకు మాత్రమే జరిగేలాగా చూడాలని కూడా ఆ తీర్మానంలో సిఫారసు చెయ్యబడింది.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ మహాసభను వచ్చే డిసెంబర్‌లో జరపడానికి తీర్మానించబడింది. ఆ మహాసభను గుంటూరులో జరపాలన్న గుంటూరుజిల్లా కాంగ్రెస్ సంఘం వారి ఆహ్వానాన్ని కార్యవర్గం ఆమోదించింది.

జిల్లా కాంగ్రెస్ సంఘాలలో అధిక భాగం చేసిన సూచనల మేరకు మహాసభను ప్రారంభించవలసిందిగా ప్రధాని నెహ్రూను కోరడానికి తీర్మానించబడింది. ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారిని మహాసభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ కూడా తీర్మానించబడింది.

రాజకీయ బాధితులుగా భూములకోసం దరఖాస్తులు పెట్టుకొన్నవారికి వారు స్వాతంత్ర్యోద్యమాలలో జైలుకు పోయిన వారేనని ఆయన సంతృప్తి పడితే, సర్టిఫికెట్టులను ఇచ్చే అధికారం లభ్యుడు శ్రీ సత్యనారాయణ రాజుగారికి ఇవ్వబడింది. అటువంటి సర్టిఫికెట్టులు గల దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోవాలని కోరబడింది. రాజకీయ బాధితులకు భూమి లిచ్చే కార్యక్రమాలను చురుకుగా సాగించే విషయంలో ప్రభుత్వానికి తోడ్పడడానికి ముగ్గురు సభ్యులు గల ఒక ఉపసంఘం నియమించబడింది.

భూదానయజ్ఞానికి 1,692 ఎకరాలు, ఆరు గ్రామాలు

నర్సకోట, అక్టోబర్ 7—ఈనెల 2 వ తేదీని బత్తిలి గ్రామంవద్ద ఆంధ్రరాష్ట్ర పర్యటనను ప్రారంభించిన ఆచార్య వినోబాభావే ఈ ఆరు రోజులలోను చాల గ్రామాలలో పర్యటించి భూదాన యజ్ఞానికి ఇంతవరకు 1,692 ఎకరాల భూమిని సేకరించినట్టు తెలుస్తున్నది.

మరి ఆరుగ్రామాలు గ్రామదాన్‌గా ఇవ్వబడ్డాయట కూడా.

నేడిక్కడ ఒక ప్రార్థన సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక, సాంఘిక, భాషా, మత, సిద్ధాంత సంబంధమైన విభేదాలుండటం అభివృద్ధికి ఆటంకమేమీకాదనీ, పైగా ఈ విభేదాలు మన ప్రత్యేకతకు నిదర్శనమని, వీటన్నిటిని సమన్వయపరచడంలోనే మన గొప్పతనం కలదని ఆచార్య భావే అన్నారు.

భూదానోద్యమం ఆర్థిక సమస్యను చాల వరకు పరిష్కరించగలదని అంటూ, అయితే చేతివ్రేళ్ళు కొన్ని పొడవుగా, కొన్ని కురుచగా వున్నట్లే, సంఘంలో కూడా కొంచెం హెచ్చు తగ్గులుండక మానవని ఆయన అన్నారు. హెచ్చుతగ్గుల మధ్య నేడున్నంత తేడా వుండకూడదన్నారు.

భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశానికి నూతన శక్తిని ఇవ్వగల వన్నారు.

మధ్యరకం ఇరిగేషన్ పథకాల దర్యాప్తు

విజయవాడ సర్కిల్‌లో స్పెషల్ డివిజన్ ఏర్పాటు

కర్నూలు, అక్టోబర్ 7—విజయవాడ సర్కిల్‌లో చిన్న రకానికి మధ్య రకానికి చెందిన ఇరిగేషన్ స్కీములను గురించి దర్యాప్తు జరపడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఎల్క్రిక్ వర్క్సు డివిజన్‌ను ఏర్పాటు చేసింది. ఎల్క్రిక్ వర్క్సు శాఖలో ఆఫీషియేటింగ్ అసిస్టెంటు ఇంజనీరు శ్రీ రామిరెడ్డిగారు తాత్కాలికంగా ఈ స్పెషల్ డివిజన్‌కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా నియమించబడ్డారు.

ఆంధ్ర యూనివర్శిటీ గౌరవ బిరుదాలు

సెనేట్ ప్రతిపాదనకు ఛాన్సలర్ ఆమోదం

కర్నూలు అక్టోబర్ 7—ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగార్లకు 'డాక్టర్ ఆఫ్ లెటర్స్' అనే గౌరవ బిరుదాలను శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు గారికి "కళా ప్రపూర్ణ" అనే బిరుదాన్ని ఇవ్వాలని ఆంధ్ర యూనివర్శిటీ సెనేటు సిండికేటు చేసిన ప్రతిపాదన ఛాన్సలర్ ఆమోదాన్ని పొందింది. ఈ గౌరవ బిరుదాలు డిసెంబరు మూడవ తేదీని వాల్తేరులో జరగగల 29 వ స్నాతకోత్సవంలో ఇవ్వబడగలవు.

బొంబాయి గవర్నర్ డాక్టర్ మెహతాబ్

కర్నూలుకు నవంబర్‌లో రాక

కర్నూలు, అక్టోబర్ 7—బొంబాయి గవర్నర్ డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ నవంబర్ 5 వ తేదీని ఆంధ్ర రాజధాని వస్తారు. ఆయన ఇక్కడ మూడురోజులుంటారు. ఆంధ్ర గవర్నర్ శ్రీ సి ఎం త్రివేదీగారికి అతిథిగా ఆయన రాజభవన్‌లో బస చేస్తారు.

బొంబాయి, అక్టోబర్ 8—హిందూ మహాసభ, జనసంఘ్, రామరాజ్య పరిషత్‌ల విలీనీకరణకు జరుగుతున్న చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడిందని జనసంఘ్ కార్యదర్శి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పాయ్ నేడు స్థానిక జనసంఘ్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించాడు.

ఈ మూడుపక్షమై ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఎదిరించ సమర్థమైన ప్రతిపక్షంగా రూపొందాలని జనసంఘ్ సూచించిందని, అఖిలభారత హిందూమహాసభ నాయకులు హిందువులు గాని వారికి మహాసభలో ప్రవేశ మివ్వడానికి సిద్ధపడితేగాని, ఈ మూడు పక్షాల విలీనీకరణకు అంగీకరించడం లేదన్నాడు. ఈ కారణంవల్లనే ప్రతిష్ఠంభన ఏర్పడిందన్నాడు.

సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు
మైసూరు దసరా వుత్సవములు చూచి ఆనందించండి
30 క్షేత్రములు 3,000 మైళ్లు 40 రోజులు
కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు సుమారు 30 యాత్రా స్పెషలు
జయప్రదంగా నడిపి యాత్రికుల మన్ననలు పొందిన లక్ష్మీ యాత్రా స్పెషలు
20-10-55 న శుభముహూర్తమున రాజమండ్రినుండి బయలుదేరును
రైలు చార్జీ, భోజనము, వసతులతో సహా
3 వ క్లాసు యాత్రికుని 1 కి రు 175 మాత్రమే
రాజమండ్రినుండి కన్యాకుమారివరకు గల సంపూర్ణ దక్షిణదేశ యాత్రలు చేయుటకు చాలా మంచి తరుణం. శుభ ఆశ్వయుజ, కార్తిక మాసములలో పవిత్ర దేవాలయములలో పూజలు సలిపి, పుణ్యనదులలో స్నానం చేసి తరించండి
రైల్వే ఆర్డరు నెంబరు సి హెచ్ జి 46/293/4 175/55 ప్రకారం రైల్వే వారిచే ప్రోగ్రాం నిర్ణయించబడినది గాన తారీఖు మార్పులు, ప్రోగ్రాం మార్పులు లేవు. 20.10.55 న తప్పక బయలుదేరును. కొద్ది సీట్లు మాత్రమే ఖాళీ వున్నవి గనుక వెళ్ళ నిశ్చయించుకొనినచో మనిషి 1 కి రు 50-0-0 లు అడ్వాన్సు పంపినచో కావలసిన సీట్లు రిజర్వు చేసెదము
ఓల్పి గాయత్రు మే నేజరు
లక్ష్మి ప్రెస్ రాజమండ్రి లక్ష్మీ యాత్రా స్పెషలు రాజమండ్రి

ఆంధ్రదేశ పొగాకు రైతుల ప్రత్యేక మహాసభ
15—10—55 శనివారం
మధ్యాహ్నం 12-30 గంటల నుండి
గుంటూరు ఏకా దండయ్యపంతులు హాలులో జరుగును
అధ్యక్షులు—శ్రీ కొత్త రఘురామయ్యగారు
ఆంధ్రప్రభుత్వం వర్జీనియా పొగాకుపై విధించిన కొనుగోలు పన్ను వలన రైతులకు జరుగు నష్టము నివారించుటకు తగు సాధనోపాయముల గురించి చర్చింపబడును కనుక ముఖ్యముగా వర్జీనియా పొగాకు రైతులందరు తప్పక దయచేయ ప్రార్థన
బాచిన సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రరాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సంఘం.

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్

విశాఖపట్టణంలో దాబ్ అండ్ డ్రాయి. సిబ్బందికి (2 అంతస్తుల) ఆఫీసు వసతి నిర్మించే నిమిత్తం. ఎం. ఇ. ఎస్. కంట్రాక్టర్ల అప్రూవుడు జాబితాలోవున్న కంట్రాక్టర్ల నుండి టెండర్లు, మద్రాసు, వర్క్సు యింజనీర్, కమాండరుచే కోరబడుతున్నవి. సదరు కంట్రాక్టర్ల ఆర్థిక స్తోమత్తు, పని విలువకు సరిపోవునదై వుండవలెను. వర్క్సు సుమారు విలువ రు. 2,30,000/- లు. టెండరు దాఖల్సు పెట్టుటకు దరఖాస్తులు, కమాండర్, వర్క్సు యింజనీర్స్, ఫోర్టు సెయింట్ జార్జి, మద్రాసు-9 చిరునామాకు 22-10-55 లోగా చేరునట్లు పంపుకొనవలెను.

ఎ సి - 346 (6)

ఆయుర్వేదాచార్య

శిష్ట్లా సుబ్రహ్మణ్యశాస్త్రి గారి

పంచబాణ రసాయనము

వరములబలమునకు దివ్యమగు ఔషధము

20 రోజులకు 40 మాత్రలు రు. 10/-

సమస్త ఆయుర్వేద ఔషధములకు కోరవలెను. క్యాటలాగు ఉచితము.

ఆంధ్రరత్న ఆయుర్వేద నిలయం, బ్రాడీపేట, అరండల్ పేట పి. ఓ. గుంటూరు.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

చీరాల మునిసిపాలిటీ

యీదిగువ పర్నిచరు సప్లయిచేయు నిమిత్తం సీల్డు టెండర్లు 19-10-55 తేది సాయంత్రం 4 గంటల లోపల దాఖలు చేసుకొనవచ్చును. టెండరుఫారము వగైరా మునిసిపల్ ఆఫీసులో రు. 1-4-0 చెల్లించిన యివ్వబడును. టి.డబ్ల్యు. బ్లాకు బోర్డులు—6, బ్లాకు బోర్డులకు స్టాండ్లు 22, టేబుల్సు-11, కుర్చీలు-5, డెస్కులు-38.

కమీషనరు.

ఈదిగువ సుదహరించిన రోడ్డు పనులకు సీలువేసిన టెండర్లు యీదిగువ గంతకము చేసినవారిచే 1955 సం॥ అక్టోబరు 17 వ తేది సోమవారము మధ్యాహ్నము 2 గంటలవరకు తీసుకోబడును. ఆదే సమయమున హాజరైన టెండరుదార్ల సమక్షమున టెండర్లు తెరువబడును.

టెండర్లు వరతులు, షెడ్యూలు వగైరాల కాపీని యీ ఆఫీసునకు వచ్చి రెండురూపాయల అరుసైనలు చెల్లించి పొందవచ్చును.

రోడ్లపనులు: 1. పెదమద్దాలి నుండి జమీ గొర్వేపల్లిరోడ్డుకు క్వారీ రబ్బీసు వేయుట.

యస్టిమేటువిలువ రు. 3,400/-

దరావతు నూటికి రు. 5/-

పెదమద్దాలి నుండి హిందూ శ్మశానము రోడ్డుకు క్వారీ రబ్బీసు వేయుట.

యస్టిమేటు విలువ రు. 3,000/-

దరావతు నూటికి రు. 5/-

ఆరువేల నాలుగు వందల రూపాయలుమాత్రం రు. 6,400/-

ప్రెసిడెంటు,

పెదమద్దాలి పంచాయతీ, (వయా) పామర్రు (కృష్ణా జిల్లా)

1955 అక్టోబర్ 10 సోమవారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద బహుళ నవమి

నవమి ఉ॥ 8-37 గంటలవరకు

పుష్యమి సా॥ 4-57 గంటలవరకు

వర్జ్యం: తె॥ 5-6 గంటలనుంచి

రాజమండ్రిలో కుటీర పరిశ్రమల ప్రదర్శనం ముగింపు

రాజమండ్రి, అక్టోబరు 3-విక్రమహాలులో సెప్టెంబర్ 15 నుంచీ జరుగుతున్న గాంధీ జయంత్యుత్సవాలు, అఖిలభారత ఖాదీ కుటీర పరిశ్రమల ప్రదర్శనం నిన్న సాయంకాలంతో ముగిసినవి. ఆ సందర్భంలో జరిగిన సభకు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ వెన్నేటి సత్యనారాయణగారు అధ్యక్షులకు, సభికులకు స్వాగతం చెప్పారు.

ప్రదర్శనోత్సవ సంఘ కార్యదర్శి శ్రీ క్షేత్రపాటి లింగరాజుగారు తమ కార్యదర్శి నివేదిక, సహాయ కార్యదర్శి శ్రీ మదూరి శివరామకృష్ణయ్యగారు జమాఖర్చుల నివేదిక చదివారు. గాంధీ జయంత్యుత్సవ సంఘంవారు శ్రీ ప్రకాశంగారికి ఖద్దరు వస్త్రాలను బహూకరించారు. శ్రీ ప్రకాశంగారు ప్రదర్శనంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, పోటీలలో పాల్గొన్నవారికి బహుమతులను పంచిపెట్టారు.

తర్వాత శ్రీ ప్రకాశంగారు మాట్లాడుతూ, ఇలాగ కుటీర పరిశ్రమల ప్రదర్శన జరిగినందుకు చాలా సంతోషమని, అందరూ మన దేశంలోని కుటీర గృహపరిశ్రమలను ప్రోత్సహించి గాంధీ మార్గంలో నడవాలని చెప్పారు.

కార్యదర్శి వందన సమర్పణతో సభ ముగిసింది.

భారత రైల్వేలలో కొలతలూ, తూనికలూ కచ్చితంగా దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టడానికి సంబంధించిన అన్ని విషయాలనూ పరిశీలించి సమన్వయపరచడానికిగాను రైల్వేబోర్డు ఒక ప్రత్యేక సంఘాన్ని నియమించింది.

యాత్రాకేంద్రంగా అమరావతి అభివృద్ధి

గుంటూరు సన్మానసభలో శ్రీ అళగేశన్ సూచన

గుంటూరు, అక్టోబర్ 8—ఇండియా ప్రభుత్వం రైల్వేలశాఖ ఉపమంత్రి శ్రీ అళగేశన్ నిన్నసాయంకాలం గుంటూరు మునిసిపాలిటీవారు తన కిచ్చిన సన్మాన పత్రానికి సమాధానం చెప్పిన సందర్భంలో ఆంధ్రులకు ఒకప్పుడు సాంస్కృతిక రాజధాని అయిన చరిత్రాత్మక బౌద్ధకేంద్రమైన అమరావతిని యాత్రాకేంద్రంగా అభివృద్ధిచేయాలనే ప్రసక్తి సన్మానపత్రంలో లేనందుకు విచారం ప్రకటించారు.

అమరావతిని యాత్రాకేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఆంధ్ర ప్రభుత్వం సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని గురించి తను త్వరలో శ్రద్ధవహిస్తానని, అమరావతికి మంచిరోడ్లు వేయడం అతిధి గృహనిర్మాణంవంటి సౌకర్యాలు కలిగించడం విషయమై ఆలోచిస్తామని అన్నారు.

గుంటూరు ప్రాముఖ్యం హెచ్చుతున్నదని, గుంటూరు మునిసిపాలిటీ వంటిది పట్టణాభివృద్ధికి అనుగుణంగా ప్రవర్తించవలసివుంటుందని గుంటూరు ఇంతకన్నా పరిశుభ్రంగా వుండడం తన అభిమతమని, మునిసిపాలిటీ విశేష శ్రద్ధ వహించగలదనడంలో సందేహం లేదని అన్నారు.

గుంటూరు రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం ప్రారంభమైందని, నార్త్ ఈస్టు రైల్వేలోని పెక్కు స్టేషన్లు పునర్నిర్మాణం చేయబడుతాయని, వీటిలో కొన్నిటిలో రిటైరింగ్ రూమ్‌ల వంటి కొన్ని కనీసపు సౌకర్యాలు కలిగించబడుతాయని అన్నారు. కొరటిపాడు రోడ్డు వద్ద వోవర్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో పూనుకోబడుతుందన్నారు. పట్టాభిపురం కాలనీవద్ద లెవెల్ క్రాసింగ్ ఏర్పాటు చేయాలనే అభ్యర్థనను ఆయన ప్రస్తావించి, ఈ సమస్య ఒక్క గుంటూరు మునిసిపాలిటీకే కాదని, ప్రతి మునిసిపల్ టౌనూ లెవెల్ క్రాసింగుకు ఇరుప్రక్కల అభివృద్ధి కావలసిందేనని, ఈ సమస్య యావద్భారతదృష్టితో పరిష్కరించాలి గనుక దీనికోసం 22 కోట్ల రూపాయలు ప్రత్యేకించ బడిందని, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అప్పు పెడుతాయని, గుంటూరు మునిసిపాలిటీ మాత్రమేకాక ఇతర మునిసిపాలిటీలు కూడా లెవెల్ క్రాసింగ్ మున్నగు పనులకై ప్రతిపాదనలు పంపవచ్చునని అన్నారు.

గుంటూరు బెజవాడలకు బ్రాడ్‌గేజ్‌తో కలిపి మెయిలు, ఎక్స్‌ప్రెస్‌లను గుంటూరు మీదుగా మళ్ళించాలని చేసిన అభ్యర్థనకు ఆయన సమాధానం చెబుతూ, ఈ విషయం ఇప్పట్లో ఎలా చేయడమో తనకు తెలీదని, బెజవాడ—గుంటూరుల మధ్య బ్రాడ్ గేజ్ నిర్మాణం గురించిన ఆలోచన కలదని, దాని తర్వాత మెయిలును, ఎక్స్‌ప్రెస్‌ను మళ్ళించడం సంగతి ఆలోచించ వచ్చునన్నాడు.

ఈ సన్మాన సభకు శ్రీ టి. వెంకటరావు గారు అధ్యక్షత వహించారు. శ్రీ వెనగ కాయల అంకమనాయుడుగారు సన్మానపత్రం అందజేశారు. శ్రీ టి. ఎస్. ఎం. గాంధీ చౌదరీ ధన్యవాదాలు సమర్పించారు.

ఆకివీడులో దాశరధి కవికి సన్మానం

ఆకివీడు, అక్టోబర్ 8—తెలంగాణ రచయిత శ్రీ దాశరథిని, ఆంధ్ర శిల్పి శ్రీ దంతినాడ సన్నాన లింగంగార్లను శ్రీ సూరి సీతారామం మెమోరియల్ క్లబ్‌వారు సన్మానించారు.

ఈ సభకు శ్రీ పులవర్తి వెంకట సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. శ్రీ పాపోలు ఆరవాలుగారిచే సన్మాన పత్రం సమర్పించబడినది. సన్మానమునకు సమాధానము చెబుతూ శ్రీ దాశరధిగారు మానవునిలో నిగూఢంగా వున్న రాక్షసత్వమును వివరించి ఆ రాక్షసత్వమే యుద్ధాలు మొదలగు మారణాయుధముల తయ్యారీకి దారితీసినదని, ఏ యితర ప్రాణికోటిలోను లేని ఆత్మ త్యాగం అనే శక్తి మానవునిలో వున్నదన్నారు. తదుపరి శ్రీ పులవర్తి వెంకట సుబ్బారావుగారు పై ఆంధ్ర శిల్పకారులను యథోచితంగా సత్కరించారు. సభకు పంచాయితీబోర్డు అధ్యక్షులు శ్రీ పాపోలు వెంకటరాజుగారు, శ్రీ మోటుపల్లి చిన్న సుబ్బారాయుడుగారు, శ్రీ వీరమల్ల రామకృష్ణారావుగారు (వర్తక సంఘం ఉపాధ్యక్షులు) మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. క్లబ్ ప్రెసిడెంటు శ్రీ కె. సూర్యనారాయణ, కార్యదర్శి శ్రీ అక్కెంశెట్టి వెంకటలక్ష్మీ నారాయణగార్ల అభినందనములతో సభ జయప్రదముగా ముగిసింది.

చీరాలలో "జర్నలిస్టుల డే"

చీరాల, సెప్టెంబర్ 30—మద్రాసు జర్నలిస్టు యూనియన్ సూచన ప్రకారం యిక్కడి స్థానిక పత్రికా రచయితలు "జర్నలిస్టుల డే" జరిపారు. సాయంకాలం స్థానిక జర్నలిస్టుల సంఘ యాజమాన్యాన సదరు సంఘ అధ్యక్షులు శ్రీ రావూరి దేవేంద్ర నాథంగారి అధ్యక్షతను సభ జరిగింది.

పత్రికా విలేకరులకు గల కష్ట నిష్ఠూరాలను గురించి పలువురు వక్తలు ఉపన్యసించిన పిదప సభలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదింపబడినవి. పార్లమెంటు సభ్యులు పత్రికా వ్యవహారాల పట్ల తగు శ్రద్ధ చూపినందుకు వారికి కృతజ్ఞత తెలియపరుస్తూ ప్రెస్ కమిషన్ రిపోర్టును వారు సంపూర్ణముగా బలపరచినందుకు వారికి హార్దం [illegible]. అది చట్టమైన తరువాత ఆ చట్టం ముఫిసిల్ విలేకరులకు కూడా అన్వయించవలసిందిగా యూనియన్ ప్రభుత్వమును కోరారు. [illegible] మద్రాసు దినపత్రికల యాజమాన్యాలను కోరారు.

దక్షిణ భారత హింది ప్రచారసభ

రాష్ట్రభాషా ప్రవీణ పరీక్షా ఫలితాలు

మద్రాసు, అక్టోబర్ 8—గత ఆగస్టు మాసంలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ నిర్వహించిన రాష్ట్రభాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లు క్రింద ప్రకటిస్తున్నాము:—

ప్రాచీన పద్య

పార్టు 1:—

1098 1110 15 18 24 33 34 37 39 40
50 58 64 65 80 82 87 88 92 94 1200
10 17 19 20 22 73 83 90 99 1300 06
08 12 16 17 31 45 64 65 70 74 80 81
82 84 86 1417 24 26 34 35 36 37 39
51 52 54 56 61 63 64 69 79 84 95 97
98 99 1500 03 04 05 15 19 40 41 45
46 68 72 86 89 90 93 94 99 1605 08 17
19 నుండి 22 69 70 74 80 92 94 98 99
1700 01 03 05 13 15 27 29 32 33 42
60 72 74 76-78 80 84 85 93 95 96 97
1802 04 07 36 39 41 46 48 60 69 78
80 1902 04 05 08 15 నుండి 20 24 35
37 39 53 57 68 72 73 80 82 96 98
2003 08 09 13 23 25 26 28 34 36 39
49 91 96 2100 01 06 09 10 12 14 15
22 32 35 60 61 64 65 75 మరియు 78.

ధునిక పద్య

పార్టు 2:—

1101 04 05 08 09 11 13 24 26 44
48 58 59 63 68 79 80 88 90 93 1204
09 31 33 34 37 40 42 43 45 50 54
నుంచి 60 64 66 67 68 70 71 72 74 89
90 93 94 1301 02 19 21 22 23 28 29
31 32 33 36 37 39 41 42 44 47 48 54
65 66 69 70 75 76 77 79 80 83 87 88
90 91 93 95 96 98 99 1400 01 04 07
08 10 12 15 23 26 33 34 41 42 47 58
60 62 64 69 73 77 86 93 94 95 1547
55 నుంచి 59 61 71 72 82 85 88 94 95
96 1605 09 23 24 27 నుంచి 30 33
నుంచి 36 38 39 40 42 44 46 నుంచి 55
58 61 63 నుంచి 66 91 92 95 1710 20
24 26 27 29 30 33 నుంచి 37 46
52 56 58 59 82 86 94 99
1819 23 24 28 31 32 50 52 54 నుంచి 57
65 66 67 86 88 నుంచి 92 96 97 1900
04 05 06 14 26 39 58 60 67 76 82 87
2004 05 17 38 39 45 54 56 58 61 నుంచి
64 68 69 70 72 74 76 నుంచి 79 81 86
91 92 2100 06 25 29 నుంచి 33 36 37 44
50 60 65 66 73 74 మరియు 81.

ఉర్దూ సాహిత్య

పార్టు 3:—

1094 95 1100 04 14 26 38 42 43 44
53 59 68 71 76 82 83 97 1201 10 14 21
27 73 77 1304 07 09 13 15 16 44 45 48
54 55 59 73 75 78 1416 26 35 42 47 52
53 56 63 74 91 1521 51 64 77 80 86 94
1609 10 13 75 78 82 83 85
86 96 1706 10 20 26 29 44 53
56 57 58 65 68 73 78 83 84 86 94
1812 17 36 37 39 42 నుంచి 45 47 63
71 1922 27 28 41 46 47 61 66 81 88
92 96 2012 33 38 39 48 96 97 2106 16
18 19 25 34 47 మరియు 58.

ప్రాదేశిక భాష

పార్టు 4:—

1095 1117 21 41 70 72 77 1203 05
34 35 36 40 42 నుంచి 45 47 నుంచి 50
52 53 54 56 61 62 67 నుంచి 72 92 94
1319 20 21 25 28 నుంచి 31 33 నుంచి
38 40 41 60 95 96 98 1403 04 06 08
నుంచి 12 14 18 19 23 29 54 59 78 83
87 91 97 99 1500 03 04 05 22 24 29
38 52 62 69 94 97 99 1604
06 15 నుంచి 22 32 నుంచి 36 38 నుంచి
42 45 46 48 49 51 నుంచి 54 56 57 58
60 61 63 64 66 70 99 1712 14 23 29
30 32 37 43 46 49 50 77 87 1807 28
36 60 61 75 84 85 99 1907 08 10 12
13 15 నుంచి 20 22 29 39 40 51 60 64
91 95 99 2006 14 22 37 43 44 46
52 నుంచి 57 69 నుంచి 74 77 78 82 83
85 86 87 90 92 2101 08 18 20 21 31
45 55 65 66 68 మరియు 71.

సమాజ విజ్ఞాన్

పార్ట్ 5:—

1095 97 1100 11 16 22 23 25 28 31
35 37 45 69 72 73 81 87 89 95
1200 04 05 06 08 10 13 14 26 86
1306 07 10 22 42 43 45 46 59 62 64
65 71 80 83 84 1418 19 22 28 38 56 58
69 82 84 85 88 1509 12 18 25 26 34 44
48 50 51 53 62 63 69 75 84 86 94 1605
07 67 74 78 82 87 89 97 1703 06 07 15
16 18 29 37 47 48 56 57 58 68 69 70
75 82 83 87 88 90 92 94 1802 08 16 19
23 34 36 37 39 54 61 63 70 73 82 84
85 1900 02 07 11 21 24 30 40 47 64 69
72 74 76 79 80 86 90 91 97 98 2002 14
15 17 21 24 26 27 29 32 35 36 38 42
93 95 2101 03 06 09 10 12 25 26 41 46
47 51 మరియు 85.

భాషా విజ్ఞాన్

పార్టు 6:—

1099 1100 26 27 28 32 38 56 69 71
89 99 1212 13 14 17 23 27 33 34 36
నుంచి 40 42 నుంచి 45 48 52 54 నుంచి
58 60 62 63 64 67 నుంచి 72 85 92 నుంచి
96 1302 03 12 13 21 22 29 31 32 38
41 42 48 69 75 88 నుంచి 93 98 నుంచి
99 1400 01 03 04 06 07 08 12 14 15
31 32 34 44 51 54 74 89 92
1601 06 16 24 25 27 28 30 33 34 35
37 41 42 45 నుంచి 48 53 54 55 57 81
63 64 85 1714 20 26 29 34 35 36 38
52 56 58 59 77 81 85 94 1819 21 23
24 26 27 28 30 32 38 49 54 55 61 62
79 88 89 90 92 98 99 1914 18 55 58 76
84 85 87 89 96 2000 01 03 13 21 22
39 44 48 53 నుంచి 89 92 31 నుంచి 89
2102 07 13 18 19 20 28 30 35 50 88
1511 19 55 నుంచి 59 66, 69 70 72 73 మరియు 74.

"తుంగభద్ర హెడ్‌వర్క్సు ఆంధ్రులకు, కోలారు బంగారు గనులు కన్నడిగులకు"

భాషరీత్యాగాక, ఆర్థిక సంబంధాలు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఫజల్‌ఆలీ కమిషన్ చెప్పిన తీర్పు పూర్తి పాఠం

బళ్ళారి, సిరిగుప్ప, హోస్పేట తాలూకాలను, తుంగభద్ర ఆనకట్ట హెడ్ వర్క్సు వున్న మల్లాపురం సబ్-తాలూకాలోని కొంత ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని ఫజల్ ఆలీ కమిషన్ వారు సిఫారసు చేశారు. మల్లాపురం సబ్-తాలూకానుంచి చేర్చవలసిన భాగాలను ఇండియా ప్రభుత్వం వారు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతించి నిర్ణయించాలని కూడా సూచించారు.

ఏ కారణాలవల్ల బళ్ళారి ప్రాంతాన్ని ఆంధ్రలో చేర్చాలని సిఫారసు చేశారో, అవే కారణాలతో కోలారు జిల్లాను మైసూరులోనే వుంచాలని కూడా సూచించడం జరిగింది.

కర్నాటక రాష్ట్ర నిర్మాణాన్ని సిఫారసు చేస్తూ, బళ్ళారిజిల్లా, కోలారు జిల్లాలను గురించి ఫజల్ ఆలీ కమిషన్‌వారు తమ అభిప్రాయాలను కింది విధంగా వివరించారు:—

కర్నాటక రాష్ట్రంగా ఏర్పడాలని మేము సూచించిన ప్రాంతాలు, చాలవరకు కన్నడ భాషా ప్రాంతాలుగానే వున్నవి. అయితే, ఒకటి, రెండు చిన్న ప్రాంతాలలో భాషకు గాక, ఇతర సమంజసమైన కారణాలకు, అవసరాలకు ప్రాధాన్యతను యిచ్చివున్నాము. అందుకు సంబంధించిన వివరణ కొంతవరకు అవసరమని భావిస్తున్నాము.

ఇలాంటి ప్రాంతాలలో కోలారు జిల్లా ఒకటి. అది తెలుగువారు మెజారిటీగావున్న ప్రాంతం. నూటికి 54 మంది తెలుగు, కేవలం 21 మంది మాత్రమే కన్నడమూ మాట్లాడుతారు. ఈ ప్రాంతం చిరకాలంగా మైసూరుతో కలిసి వున్న సన్నిహిత సంబంధాలను సులభంగా కాదనడానికి వీలులేదు. ఈ జిల్లాలో వున్న ప్రధాన పరిశ్రమ బంగారపు గనులు. ఈ పరిశ్రమను పోషిస్తున్నది, అభివృద్ధి చేస్తున్నది మైసూరు ప్రభుత్వం. ఈ పరిశ్రమ అభివృద్ధి పట్ల ఆ ప్రభుత్వం ఎంతో ఆసక్తిని కలిగివున్నది. ఈ బంగారపుగనులకు కూడా మైసూరు నుంచి చౌకగా హైడ్రో-విద్యుచ్ఛక్తి లభిస్తున్నది. ఇవితర సౌకర్యాలను కూడా మైసూరు ప్రభుత్వమే కలిగించింది. ఈ గనులు వున్న పట్టణం, సమీప ప్రాంతాలలోని అనేకమందిని ఆకర్షించింది. అందులోను తమిళులు హెచ్చుగా వున్నందున, కోలారు గోల్డు ఫీల్డు సిటీలో తమిళభాష మాట్లాడేవారు హెచ్చుగావున్నారు. పోతే కోలారుజిల్లా కర్నూలు, హైదరాబాదుల కంటె బెంగుళూరుకు చాలా దగ్గరగా వున్నది. అలాంటి ఈ జిల్లాను, ఆంధ్రలో చేర్చడమంటూ జరిగితే, అది రాష్ట్రానికి వాయువ్యంగా ఒక కొసను వుండి, ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలకు దూరంగా వుండిపోతుంది. ఈ విషయాలనన్నింటినీ గమనించినప్పుడు, ఈ జిల్లాలో తెలుగు మెజారిటీ కూడా అధికంగా లేదు కనుక, కోలారు జిల్లా యిప్పుడున్న విధంగానే వుండిపోవాలని మేము భావిస్తున్నాము.

తీవ్రంగా పరిశీలించిన పిమ్మటనే, బళ్ళారి జిల్లాలో తుంగభద్ర నది వెంట వున్న కొంత ప్రాంతాన్ని కర్నాటకనుంచి మినహాయించి, ఆంధ్రకు చేర్చాలని మేము సిఫారసు చేసి వున్నాము. ప్రముఖ న్యాయమూర్తి శ్రీ మిశ్రా తీర్పుకు వ్యతిరేకంగాను, 1953 లో ఇండియా ప్రభుత్వం ఈ జిల్లా విషయంలో చేసిన నిర్ణయాన్ని కాదనేది గాను, మా సూచన కలదన్న విషయాన్ని మేము గుర్తించాము. ప్రధానమైన ఈ తీర్పునకు, ముఖ్యమైన ఆ ప్రకటనకు తగిన విలువను యిచ్చి, మంచి చెడ్డలను బాగా పరిశీలించిన తరువాత కూడా, మేము సూచించిన మార్పు వాంఛనీయమనే నిర్ణయానికి రావడం జరిగింది.

ఈ విషయంలో మా దృక్పథం, జస్టిస్ మిశ్రా దృక్పథానికి విభిన్నమైనదని మేము చెప్పక తప్పదు. జస్టిస్ మిశ్రా, యితర విషయాలను గూడా గమనించినప్పటికి, ఆయనే చెప్పినట్లు "భాషా ప్రాబల్యం మీద హెచ్చుగా ఆధారపడడం జరిగింది. ఇక మేము సర్వత్రా వర్తించగల కొన్ని సూత్రాలను అనుసరించి వున్నాము. కోలారు జిల్లాను కర్నాటక రాష్ట్రంలోనే వుంచి, బళ్ళారి జిల్లాలోని హెచ్చు భాగాన్ని దానికి చేర్చడంవల్ల, మా అభిప్రాయంలో కొత్త రాష్ట్రానికే (కర్నాటకకు) లాభకరం.

బళ్ళారి విషయంలో ఎలాంటి మార్పులు తగవని చేసిన వాదన లవంటివే, కోలారు జిల్లాను విడగొట్టరాదని చేసిన వాదనలు కూడా. అలాగే బెల్గాం జిల్లా ప్రాంతాలను కర్నాటక రాష్ట్రంలో చేర్చరాదన్న వాదనలు కూడా జరిగినవి. మేము ముందుగానే పైన వివరించిన విధంగా, భాషను మాత్రమే ప్రధానంగా పరిగణించరాదనే, అందులోనూ, ఏక భాషవారు అత్యధిక సంఖ్యాపరులుగా లేని సరిహద్దు ప్రాంతాల నిర్ణయంలో, పరిగణించరాదనే మేము అభిప్రాయపడుతున్నాము. మేము చేసిన సిఫారసులకు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సంబంధాలు, రాయలసీమ ప్రాంతాలకు తుంగభద్ర ప్రాజెక్టు ఆవశ్యకత అనేవి ప్రాతిపదికగా వున్నవి. వాటన్నింటి దృష్ట్యానే, మేమీ నిర్ణయానికి వచ్చివున్నాము.

బళ్ళారికి, రాయలసీమతో వున్న రకరకాల సంబంధాలు, సహాదార్ల సౌకర్యాల దృష్ట్యాను, వర్తక వాణిజ్యాలలో బళ్ళారి పట్టణం అధికంగా మైసూరు మీదకంటె ఆంధ్రరాష్ట్రం పైన ఆధారపడివుండడం, ఈ తాలూకాలు మైసూరుతో కంటె ఆంధ్రతో సన్నిహిత సంబంధాలను కలిగివుండడం దృష్ట్యా, ఆంధ్ర ప్రభుత్వం చేసిన వాదనలో చాలా బలం వుంది. దాదాపు 150 సంవత్సరాలపాటు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద బళ్ళారి పరిపాలన జరిగింది. ఆ కాలంలో బళ్ళారి పట్టణం మొత్తం రాయలసీమ ప్రాంతానికి అనధికార రాజధానిగా అభివృద్ధి చెందింది. ఇలాంటి దానిని హఠాత్తుగా విచ్ఛేదం చేయడంతో ఈ పట్టణ వాసులకు ఎన్నో కష్టాలు సంభవించినవి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక ఆఫీసులు ఈ పట్టణంలో వుండేవి. వాటిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడంతో, వాటిమీద ఆధారపడివున్న పెక్కు మందికి జీవనాధారం పోయింది. బళ్ళారి జిల్లాకు, ముఖ్యంగా బళ్ళారి పట్టణానికి ఆంధ్ర ప్రాంతంతో యింకా కొన్ని వ్యాపార సంబంధాలు వున్నవి కూడా. అంతే కాదు. రైలు, రోడ్డుమార్గాలద్వారా రాయలసీమలోని అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలతోను బళ్ళారి పట్టణం యింకా సన్నిహిత సంబంధాలను కలిగి వున్నది. దానికి బెంగుళూరు కంటె, కర్నూలు చాలాదగ్గర. ఒకవేళ బళ్ళారినుంచి రైలుమీద బెంగుళూరు చేరాలన్నా ఆంధ్రరాష్ట్ర ప్రాంతంమీదుగానే దగ్గర త్రోవ వున్నది. వివాదాస్పదమైన ఈ ప్రాంతం ఆంధ్రకు ఎంత అవసరమో, 1953 నాటి ఆంధ్రరాష్ట్ర చట్టం ప్రకారం. ఈ పట్టణంలో కొన్ని సౌకర్యాలను ఆంధ్రప్రభుత్వానికి కలిగింపజాలన్న బట్టి గ్రహించవచ్చునుకూడా.

ఇప్పుడున్న ఏర్పాట్లవల్ల తమకు అనేక రకాల కష్టనష్టాలు సంభవించినవని బళ్ళారిలోని అనేకమంది ప్రముఖులు, ప్రజాసంస్థలు మాకు విజ్ఞప్తులు అందజేసినవి. ఇవిఎంతవరకు వాస్తవికమైనవో మేము చెప్పగల స్థితిలో లేము. కాని, పరిస్థితుల నన్నింటిని సమగ్రంగా పరిశీలించిన మీదట, సరిహద్దుల సర్దుబాటుకు అవకాశం కలిగినప్పుడు, కొన్ని సందర్భాలలోనైనా కానవస్తున్న చిక్కులను, కష్టనష్టాలను తొలగించవచ్చుననే అభిప్రాయానికి మేము వచ్చాము.

తుంగభద్ర బోర్డు

ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తరువాత ఆంధ్ర రాష్ట్ర చట్టంలోని 66 వ సెక్షన్ ప్రకారం ఏర్పాటైన తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు సంతృప్తికరంగా పనిచేయలేక పోయిందని మాకు తెలియజేయబడింది. ఒక సందర్భంలో ఈ బోర్డును పునర్నిర్మాణం చేయక తప్పదన్నంత తీవ్రంగా విభేదాలు పెరిగినవట కూడా. ఈ బోర్డువల్ల ప్రాజెక్టు నిర్వహణ, కంట్రోలు సులభ సాధ్యమైనవని విశ్వసించదగిన ఆధారాలు వున్నప్పటికి, మేము సూచించిన ప్రాంతాలను ఆంధ్రకు చేర్చినప్పుడు, తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించిన వివాదాలు సాధ్యమైనంతవరకు తగ్గిపోగలవు కూడా.

రాష్ట్రాల పునర్నిర్మాణం తరువాత కూడా ఆంధ్ర ప్రభుత్వానికి, దానికి అత్యంత అవసరమైన ప్రాజెక్టు హెడ్ వర్క్సును చేరడానికి అవకాశం లేకపోవడం అసంతృప్తికి కారణంకాగలదు. తుంగభద్ర ప్రాజెక్టు దక్షిణభాగం, రాయలసీమ అభ్యున్నతికి, ఆ ప్రాంతంలో దుర్భిక్షాన్ని తొలగించడానికి, ప్రధానంగా ఉద్దేశింపబడినదనే విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకొనాలి.

తుంగభద్ర ప్రాజెక్టు దక్షిణ వైపు పల్లపు కాల్వ ఆయకట్టును యిదివరకే మంజూరు చేశారు. సాధ్యమైనంత త్వరలోనే దీనిని సాగుచేయవలసి వుంది. అందుకుగాను ఆంధ్ర రాష్ట్రంనుంచి, ఇప్పుడున్న బళ్ళారి జిల్లా తూర్పు ప్రాంతాలను కొందరు వలస రావడం అవసరం, వాంఛనీయమని మాకు చెప్పబడింది. ఇక ఎగువ కాల్వ స్కీము కింద చేరగల ఆయకట్టును కూడా పరిశీలించినప్పుడు, ఆంధ్రుల వాదనకు మరింత బలం రాగలదు. తుంగభద్ర ఎగువకాల్వ స్కీమును స్థూలంగా ఆమోదించడం జరిగిందని మా కిప్పుడు తెలియవచ్చింది కూడా. ఈ విధంగా ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు పెరిగినప్పుడు, దానిలో ఆంధ్ర ప్రధాన భాగస్వామి కాగలదు. ఈ విధంగా ఈ ప్రాజెక్టుకు గల ప్రాధాన్యత దృష్ట్యాను, దీని విషయంలో ఇంత వరకూ వచ్చిన చిక్కుల దృష్ట్యాను, ఆంధ్రకు గల హక్కును ప్రత్యేకంగా పరిగణించవలసిన న్యాయమేనని మేము భావిస్తున్నాము. ఇదిగాక హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, నాని హెడ్ వర్క్సును కూడా ఆ ప్రాంతాలు తమకు రావాలనే వాదనలను అన్ని సందర్భాలలోను మేము అంగీకరించడం లేదు. అయితే, అప్రధానం కాని యితర కారణాల కూడా వున్నప్పుడు యిలాంటి కోర్కెలను త్రోసిరాజనలేము.

బళ్ళారిలోని ఈ మూడు తాలూకాలు, ఏ భాషా ప్రాంతంలో చెప్పలేదు. హోస్పేట, బళ్ళారి ఒక్క ప్రాంతాలు క్రమక్రమంగా మిశ్రమ స్వభావాన్ని పొందుతున్నవి. నూటికి 54 మంది తెలుగు మాట్లాడేవారు వున్న కోలారు జిల్లా విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి, భాషకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను మేము యిచ్చి వుండలేదు. అదే విధంగా ఆంధ్రకు చేర్చాలని మేము సూచిస్తున్న బళ్ళారి ప్రాంతం విషయంలో కూడా అదే సూత్రాన్ని అనుసరించాము.

జస్టిస్ మిశ్రా నివేదికను తయారు చేసినప్పుడు, మైసూరుకు చేర్చిన బళ్ళారి ప్రాంతాన్ని పరిపాలించడానికి అనువైన కొత్త జిల్లా పట్టణాన్ని చూపించవలసి వచ్చింది. ఇదివరలో పరిమితంగానే విభజన జరిగినప్పుడు, పనికివచ్చిన ఈ వాదన, పెద్ద యెత్తున రాష్ట్రాల పునర్నిర్మాణం జరుగుతున్న ఈ సందర్భంలో పరిశీలనకు నిలువదు. అదీ కాక, బళ్ళారి జిల్లాలో ఉత్తరంగాను, దక్షిణంగాను వున్న తాలూకాలు కర్నాటకంలోనే వుండిగలవు కనక, బళ్ళారి పట్టణం లేకపోయినప్పటికీ, ఆ జిల్లా పరిపాలనకు సంతృప్తికరమైన ఏర్పాట్లను చేసుకొనవచ్చు కూడా.

కనక బళ్ళారి జిల్లాలోని, మేము పైన పేర్కొన్న ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని, కోలారు జిల్లాను కొత్త కర్నాటక రాష్ట్రంలోనే వుంచాలని మేము సిఫారసు చేస్తున్నాము. దార్శనికత కలిగిన ప్రజానాయకులు, ఈ విషయంలో మంచిచెడ్డలనన్నింటిని నిష్పక్షపాతంగా పరిశీలించిన తరువాత మా నిర్ణయం సమంజసమైనదేనని సమర్థింపగలరని విశ్వసిస్తున్నాము. పోతే, ఈ ప్రాంతంలోని కన్నడ ప్రజానీకానికి, పూర్తి సౌకర్యాలను కలిగించి, గవర్నమెంటు సర్వీసులలో పక్షపాతం చూపరన్న నమ్మకం కలిగించి, ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర నాయకులు తమ దూరదృష్టిని, విశాల హృదయాన్ని చూపించగలరని నమ్ముతున్నాము కూడా.

శ్రీకాకుళం జిల్లాలో విద్యు[illegible]

విస్తరణకు 2,45,000 ఖర్చు మంజూరు

కర్నూలు, అక్టోబర్ 8—శ్రీకాకుళం జిల్లాలోని సాలూరు, బొబ్బిలి తాలూకాలలో ఆరు గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చెయ్యడానికి ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి 2,45,000 రూపాయల ఖర్చు అంచనా వెయ్యబడింది.

పెప్సు వరద నష్టం

మరణించినవారు 200 మందేనట

పాటియాలా, అక్టోబర్ 8—పెప్సు వరద ప్రాంతాలలో మరణించినవారు మొత్తం 200 మందికి మించి వుండరని తాజావార్తలనుబట్టి తెలుస్తున్నది.

అన్నింటికంటె ఎక్కువగా నష్టానికి గురి అయిన కపుర్తలాజిల్లాలో మొత్తం 150 మంది మరణించినారని, 7000 దాకా పశువులు చచ్చిపోయినవని తేలింది.

నిన్న వరద పీడిత ప్రాంతాలపై విమానంలో పర్యటించివచ్చిన పెప్సు ముఖ్యమంత్రి శ్రీ బ్రిష్‌భాన్ బాధితులకు సహాయం చేయడానికి కనీసం ఒక కోటి రూపాయలైనా కావాలన్నారు.

దేశరక్షణ శాఖ ఉద్యోగుల సమ్మె యత్నం

కాన్పూర్, అక్టోబర్ 7—దేశరక్షణ శాఖ ఉద్యోగులలో అత్యధిక భాగం సమ్మెకు సుముఖంగా వోటు చేశారు. ఉద్యోగుల ఫెడరేషన్ నిర్ణయం ప్రకారం బ్యాలెట్ గైకొనబడింది.

రైల్వేపనివారల ఫెడరేషన్ మహాసభ వాయిదా

విజయవాడ, అక్టోబర్ 8—విజయవాడలో అక్టోబరు 8, 9 తేదీలలో జరుపదలచిన జాతీయ రైల్వే పనివారల ఫెడరేషన్ పదవ వార్షిక మహాసభ అధ్యక్షులు శ్రీ ఎస్. ఆర్. వాసవదగారి అస్వస్థతమూలంగా నవంబరు 20 వ తేదీకి వాయిదా వేయబడినది ప్రకటించబడింది.

బెల్లం తయారుచేసే నాటు పద్ధతులనూ, మేలింపు పద్ధతులనూ వివరించే ఒక చలన చిత్రాన్ని నిర్మించడానికి భారత కేంద్ర చెరుకు వ్యవహారాల సంఘం నిర్ణయించింది. ఈ సంఘం సహకారంతో భారతదేశంలోని సాంకేతిక సహాయ సంస్థవారు నిర్మించే యీ చిత్రం భారతదేశంలో చెరుకు ఉత్పత్తిదారులకు చెరుకు పంట పరిశోధనా ఫలితాలను అందజేయగలదు.

(8 వ కాలం తరువాయి)

డాక్టర్ కె. సోమయ్య విశాఖపట్నంలో బి. సి. జి. టీకాల ఉద్యమం సూపర్‌వైజింగ్ మెడికల్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు.

ఈ స్థానంలో వున్న డాక్టర్ వై. సుబ్రహ్మణ్యం ప్రజారోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న డాక్టర్ ఆర్. సాంబమూర్తి మద్రాసు రాష్ట్రానికి తిరిగి బదిలీ చేయబడ్డారు.

హెల్త్ సర్వీసు శ్రీమతి ఎం. సి. జె. ఆనందం మచిలీపట్నంలోని గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా నియమించబడ్డారు.

హోం శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ జె. జయరామారావు తాత్కాలికంగా డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తారు.

డిప్యూటీ కలెక్టర్ శ్రీ సాంబశివరావు విద్య, దేవాదాయ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమింప బడినారు.

పబ్లిక్ వర్క్సు శాఖలో అఫీషియేటింగ్ అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ ఎ. వి. నరసింహం శ్రీకాకుళం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా తాత్కాలికంగా నియమింపబడ్డారు.

ఉద్యోగులు

కర్నూలు, అక్టోబర్ 7—అటవీ అసిస్టెంట్ కన్సర్వేటర్ శ్రీ టి. వి. రావుకు సెప్టెంబర్ [illegible] తేదీనుండి [illegible] రోజులపాటు సెలవు మంజూరు అయింది.

శ్రీ జె. సి. నరసింహులు, శ్రీ వి. శంకరన్ నాయర్ ఆంధ్ర బాయిలర్సులో ప్రొబేషన్‌పై బాయిలర్స్ ఇన్‌స్పెక్టర్లుగా నియమింపబడ్డారు.

ఆంధ్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖలో సెంట్రల్ అగ్రికల్చరల్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న శ్రీ కె. తిరుమూర్తి మద్రాసు రాష్ట్రానికి బదిలీ చేయబడ్డారు.

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌చే యెంపికైన ఈ దిగువ అభ్యర్థులు ఆంధ్ర ఎడ్యుకేషనల్ సర్వీసులోని గవర్నమెంట్ కాలేజీలలో తాత్కాలికంగా లెక్చరర్లుగా నియమింపబడినారు.

శ్రీ వై. విశ్వనాథం, శ్రీ బి. శివశంకర నారాయణ, శ్రీ టి. కె. స్వామి, శ్రీ ఎం. వి. ఆర్. కృష్ణదాస్యులు, శ్రీ టి. వి. చలపతి, శ్రీ ఎ. రామకృష్ణ, శ్రీ ఆర్. ఎన్. సుదర్శనం.

శ్రీ కె. కృష్ణారావు మచిలీపట్నం హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమింపబడ్డారు. ఆ స్థానంలో వున్న శ్రీ డి. భాస్కరరావు పెంటపాడు పరంలోని శ్రీ పేరంటాల సత్యనారాయణస్వామి దేవస్థానం మేనేజర్‌గా బదిలీ అయ్యారు.

పబ్లిక్ వర్క్సు శాఖలో అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ సి. హెచ్. సత్యనారాయణమూర్తి తాత్కాలికంగా కాకినాడలోని ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమింపబడినారు. ఈ స్థానంలో వున్న శ్రీ కె. కృష్ణమాచార్యులు ఆంధ్ర యూనివర్సిటీ సర్వీసులోకి బదిలీ చేయబడ్డారు.

శ్రీ వై. ఎస్. వి. కొప్పా తిరిగి మద్రాసు రాష్ట్రానికి బదిలీ చేయబడ్డారు. శ్రీ ఎస్. జగన్నాధరావుకు అక్టోబర్ 3 వ తేదీనుంచి రెండు మాసాలపాటు సెలవు మంజూరు అయింది. అసిస్టెంట్ మిడ్‌వైఫ్ స్పెషలిస్టు పి. సుబ్రహ్మణ్యంకు నవంబర్ 18 వ తేదీ దాకా సెలవు పొడిగించబడింది.

డిప్యూటీ కలెక్టర్ మిస్టర్ ఎస్. ఎ. కరీమ్ విశాఖపట్నంలో జనరల్ డ్యూటీకి నియమింపబడ్డారు.

రెవిన్యూ శాఖ టెంపరరీ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు ఆంధ్ర రికార్డు ఆఫీసు స్పెషల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

రెవిన్యూ శాఖలో అక్టింగ్ సూపరింటెండెంట్ శ్రీ కె. సుబ్బారెడ్డి తాత్కాలికంగా అదే శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమోట్ చేయబడ్డారు.

రెవిన్యూ శాఖలో టెంపరరీ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ బి. వి. సుబ్బయ్యకు నవంబర్ 24 వ తేదీ దాకా సెలవు మంజూరు అయింది. ఈయన సెలవులో వున్న సమయంలో యాక్టింగ్ సూపరింటెండెంట్ శ్రీ [illegible] రామస్వామి అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తారు.

అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ టి. ఎల్. ఎన్. ప్రసాద్ [illegible] బదిలీ చేయబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ టి. కామశాస్త్రి తుంగభద్ర బోర్డు సర్వీసులోకి బదిలీ చేయబడ్డారు.

ఆంధ్ర రెవిన్యూ బోర్డు, డిప్యూటీ చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ మిస్టర్ డి. జాకబ్ ఆర్థిక శాఖలో ప్రభుత్వానికి అసిస్టెంట్ సెక్రటరీగా నియమింపబడ్డారు.

కాకినాడ మునిసిపల్ ఇంజనీరు శ్రీ కొత్త సుబ్బారావు విజయవాడలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా నియమింపబడ్డారు.

(మిగతి 7 వ కాలంలో)



మద్రాసు కెసినో — ఆఖరు వారము
రోజూ 3 ఆటలు, మ 2, సా 6, రా 9-45 గం.
వినోదావారి గొప్ప ఉత్తమ చిత్రము
కన్యాశుల్కము (తెలుగు)
సావిత్రి—ఎన్. టి. రామారావు

భారత ప్రభుత్వము
ఆహార & వ్యవసాయ శాఖ
నం. వి జ ఎస్ వి/జి/14/55
హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఆంధ్ర స్టేట్సులోని సెంట్రల్ రిజర్వు డిపోలనుండి బియ్యం/ధాన్యం స్టాకులను కొనడానికి నిర్ణీతమైన టెండరు ఫారములలో, సీలువేసిన టెండర్లు 18-10-55 తేదీలోగా హైదరాబాద్ సెయిఫాబాద్, "గ్రీన్ గేట్సు" నందలి సెంట్రల్ రీజియన్, రీజనల్ డైరెక్టరు (ఆహార శాఖ) గారికి చేరునట్లు కోరబడుచున్నవి. టెండరు ఫారములు ఒక్కొక్కదానికి రు. 2/- లు చెల్లించి, (ఈ సొమ్ము తిరిగి ఇవ్వను చేయబడదు) 17-10-55 వరకు రీజనల్ డైరెక్టరు నుండిగాని, నాగపూరు, బెజవాడలోని సెంట్రల్ స్టోరేజి డిపోల డిప్యూటీ డైరెక్టర్ల ఆఫీసుల నుండిగాని పొందవచ్చును. స్టాకులలో కొంతభాగానికి టెండర్లు స్వీకరించబడవు. నిర్దిష్టమైన స్టాకుకు ఆఫరు లుపవలెను. అందులో మొత్తము అనుమతింపబడవు. టెండరు చేయబడిన మొత్తం విలువకు ధరావతు సొమ్ము డిపాజిటు చేయవలెను. స్టాకులు వివరా లివి: అంకెలు మణుగులలో యివ్వబడ్డవి. హైదరాబాద్ స్టేట్: హైదరాబాద్: బియ్యం 1,62,240, ధాన్యము ..39; ఉప్పార్: ధాన్యము 3594; గుల్బర్గా: బియ్యము 14,011; భువనగిరి: బియ్యము ..263; ఆంధ్రస్టేట్: గుంటూరు: బియ్యము ..910; యలమంచిలి: బియ్యము 6875; మధ్యప్రదేశ్. మహాసముంద్, బియ్యము: ..263; రాయపూర్: బియ్యము 568; ..ంగాన్: బియ్యము 33,528; వర్ధా: బియ్యము 6137; జాంబూన్: బియ్యము ..379; అకోలా: బియ్యము 22,194.
ఎ పి-504 (13)



పార్లమెంటులో చర్చకు రానున్న ప్రెస్ బిల్లులు

ఈస్టర్న్ న్యూస్ పేపర్స్ సొసైటీ కార్యవర్గం పరిశీలన

మద్రాసు, అక్టోబర్ 8—ఇండియన్ అండ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్స్ సొసైటీ కార్యవర్గం శ్రీ నిర్మల్ కుమార్ ఘోష్ (జుగాంతర్) అధ్యక్షతన సమావేశమై ప్రెస్, పుస్తకాల రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లుకు, ప్రైజు పోటీల కంట్రోలు బిల్లును, వర్కింగ్ జర్నలిస్టుల బిల్లును పరిశీలించింది.

సమావేశానికి శ్రీయుతులు జి. నరసింహన్ (స్పోర్టు అండ్ పాస్టైం), దేవదాస్ గాంధీ (ది హిందూస్థాన్ టైమ్సు), ఉపేంద్ర ఆచార్య (ది ఇండియన్ నేషన్), కె. ఎం. చెరియన్ (మలయాళ మనోరమ), జె. ఎం. డిసౌజా (ది టైమ్సు ఆఫ్ ఇండియా), భగవాన్‌దాస్ గోయెంకా (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్), హెచ్. ఆర్. మొహరే (సంయుక్త కర్నాటక్), హూంస్ (స్టేట్స్‌మన్), డాక్టర్ ఎన్. బి. పరులేకర్ (సకాల్), కిషోరీలాల్ సర్కార్ (హిందూస్థాన్ స్టాండర్డు), సి. ఆర్. శ్రీనివాసన్ (స్వదేశమిత్రన్), కస్తూరి శ్రీనివాసన్ (ది హిందూ), డి. కె. ధవాన్ (కావ్యదర్శి) హాజరయ్యారు. సొసైటీ తన అభిప్రాయాలను అవసరమైనప్పుడు ప్రభుత్వానికి తెలుపుతుంది.

[illegible] న్యూస్ ప్రింట్ దిగుమతి విషయంలో ప్రభుత్వ విధానంపట్ల విషయాలు కూడా చర్చించబడ్డాయి.

ఆరు నెలల వరకు నిలువ వుంచుకొనడానికి సరిపడినంత న్యూస్‌ప్రింట్ దిగుమతి చేసుకొనడానికి అనుమతించాలని, సర్క్యులేషన్ అభివృద్ధి కోసం వెసులుబాటు ఉపయోగించిన న్యూస్‌ప్రింట్ మొత్తానికి నూటికి 110 వంతుల ప్రకారం లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని కార్యవర్గం అభిప్రాయపడింది.

కార్యవర్గం ఇండియా అడ్వర్టైజింగ్ ఏజన్సీ అసోసియేషన్ కార్యవర్గంతోను సంప్రదింపులు జరిపింది.

సమాజ వికాస కార్యక్రమ ప్రోత్సాహం సేనూ పనిచేసే సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలలో వుంచడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది.





తన సాయుధ బలాలలో ఎనిమిదోవంతు తగ్గింపుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం

—ప్రధాని ఈడెన్ ప్రకటన

బర్న్‌మౌత్, అక్టోబర్ 8—

బ్రిటన్ 1958 ఏప్రిల్ నాటికి తన సాయుధబలాలనుంచి సుమారు 1,00,000 మంది సైనికులను తగ్గించివేసుకొన గలదని బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథొనీ ఈడెన్ నేడిక్కడ ప్రకటించాడు. దీనితో ఇక అప్పుడు బ్రిటన్‌కు మొత్తం ఏడు లక్షల సైన్యం మిగులుతుంది.

నిర్బంధ సైనిక సమీకరణ ద్వారా తీసుకొనే సైనికుల సంఖ్యకూడా తగ్గించివేయబడగలదనీ, సైన్యంలో చేరడానికి అర్హత గలవయస్సు ప్రమాణం హెచ్చించబడగలదనీ, అయితే, వారు సైన్యంలో పనిచేయవలసిన గడువుమాత్రం యథాప్రకారం రెండేళ్ళుగానే వుండగలదనీ సర్ ఆంథొనీ నేడిక్కడ కన్సర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో ఉపన్యసిస్తూ వివరించాడు.

ప్రస్తుతం బ్రిటిష్ సైన్యంలో సుమారు ఎనిమిదిలక్షలమంది పురుషులు, స్త్రీలు పనిచేస్తున్నారనీ, వీరిలో సుమారు 2,80,000 మంది జాతీయ సైన్యానికి చెందిన సభ్యులనీ ఆయన వివరించేశాడు.

1953 మార్చినుంచి 1958 మార్చివరకు గల అయిదేళ్ళలోను సైన్యంనుంచి మొత్తం 1,70,000 మంది, అనగా నూటికి 20 వంతులు తగ్గించివేయబడినట్టు కాగలదనీ, ఏ ప్రమాణం ప్రకారం చూసినా ఈ తగ్గింపు పెద్దదే కాగలదనీ బ్రిటిష్ ప్రధాని స్పష్టంచేశాడు.

ఈజిప్టుకు రష్యన్ విమానాలు

కయిరో, అక్టోబర్ 7—ఈజిప్టు తన సాయుధ బలాలకు రష్యాలో నిర్మించబడిన "ఎమ్. ఐ. జి." విమానాలను తెప్పించుకుంటున్నదని ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్ "న్యూయార్క్ టైమ్సు" పత్రికా విలేకరికి ఇటీవల తెలియజేశాడు.

ఈవిషయం నేడిక్కడ ప్రకటించబడింది. (యు. పి. ఐ)

డల్లెస్‌కు మాస్కో ఆహ్వానం?

వాషింగ్టన్, అక్టోబర్ 7—అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్‌ను మాస్కోకు ఒకసారి రావలసిందిగా సోవియెట్ యూనియన్ అనధికారికంగా ఆహ్వానించినట్లు వెలువడిన వార్తలపై వ్యాఖ్యానించడానికి నేడు అమెరికన్ విదేశాంగ కార్యాలయం నిరాకరించింది.

మిస్టర్ డల్లెస్ మాస్కోకు ఎప్పుడు రాదలచినా ఆయనకు హృదయపూర్వకంగా స్వాగత మివ్వబడగలదని సోవియెట్ ఉప విదేశాంగ మంత్రి మిస్టర్ వెలేరియన్ జోరిన్ పేర్కొన్నట్టు మాస్కోనుంచి వచ్చిన ఈ వార్తలో వివరించబడింది.

జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం కావడానికి ముందుగాని, అది ముగిసిన వెనుకగాని మిస్టర్ డల్లెస్ పశ్చిమ జర్మనీకిగాని, ఇతర యూరోపియన్ దేశాలకుగాని ప్రయాణం పెట్టుకున్నారేమో తనకు తెలియదని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మిస్టర్ సూయిడం పత్రికా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ పేర్కొన్నారు.

వర్కింగ్ జర్నలిస్టుల కనీసపు వేతనం

నిర్ణయించదగునని పి. టి. ఐ. ఉద్యోగుల యూనియన్ సభలో శ్రీ గిరిగారి సూచన

మద్రాసు, అక్టోబర్ 8—ఇండియా ప్రభుత్వం కార్మికశాఖ మాజీ మంత్రి శ్రీ వి. వి. గిరిగారు నేడు సాయంకాలం ఇక్కడ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగులసంఘం తృతీయ వార్షిక మహాసభకు ప్రారంభోత్సవం జరుపుతూ, వర్కింగ్ జర్నలిస్టులకు కనీసపు వేతనాలు నిర్ణయించాలని సూచించారు.

జర్నలిస్టులు నిర్దిష్టమైన సాంస్కృతిక స్థాయిగల జీవితానికి అలవాటుపడ్డవారనీ, సహేతుకమైన, సంతృప్తికరమైన వేతనం నిర్ణయింపబడేవరకు వారు అసంతృప్తితో ఫిర్యాదు చేయడం న్యాయమేనని అన్నారు.

భారతదేశంలో పత్రికా రచయితలు తమ నైతికబలంతో పత్రికా రచనలో ఉన్నత స్థాయిని, సంప్రదాయాన్ని నెలకొల్పారని, వారు ప్రపంచంలో యితర దేశాల వర్కింగ్ జర్నలిస్టులకు అన్ని విధాల సమానులని ఆయన ప్రశంసిస్తూ, ఇంకా యిలా అన్నారు:

"ప్రెస్ కమిషన్ నియమించవలసిన అవసరాన్ని గురించి ప్రభుత్వానికి నచ్చజెప్పడంతో భారతదేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు ఘనమైన నైతిక విజయం సంపాదించారు. కమిషన్ నివేదిక ప్రకటించగానే దానిలోని సిఫార్సుల అమలుకోసం యూనియన్ సమాచార శాఖామంత్రి పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించడం కూడా సంతోషించవలసిన విషయమే. ఈ బిల్లు దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు జాగ్రత్తగా పరిశీలించి తగు సూచనలు చేయాలని కోరుతున్నాను."

బేగంపేట పైలెట్ కోర్సులో ఉత్తీర్ణులకు బహుమానాలు

సికిందరాబాద్, అక్టోబర్ 8—బేగంపేట వైమానిక శిక్షణ శాఖాలలో జరిగిన 60వ పైలెట్ కోర్సు సందర్భంలో ఎయిర్ వైస్ మార్షల్ ఎ. ఎం. ఇంజనీర్ అధ్యక్షుల సైనిక వందనం స్వీకరించి, ఉత్తీర్ణులయినవారికి ట్రోఫీలు, ఫ్లైయింగ్ బాడ్జీలు బహూకరించారు.

తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన విద్యార్థులైన [illegible] పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, బీహారు, ఉత్తరప్రదేశ్ లలోని రెండు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంస్థలలో శిక్షణ గరపబడుతుంది, శిక్షణ కాలం రెండేళ్ళు.

ఆగ్నేయ ఆసియా వ్యవహారాల పరిశీలన

రెండు కొత్త శాఖల స్థాపనకు ఏషియాటిక్ సొసైటీ స్కీము

కలకత్తా, అక్టోబర్ 7—ఆగ్నేయ ఆసియా దేశాలతో భారత దేశానికి గల సాంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించే నిమిత్తం కృషి చేయడానికి ఒక ఆగ్నేయ ఆసియా వ్యవహారాల పరిశీలన శాఖను, ఒక సాంస్కృతిక శాస్త్ర పరిషత్తు తన ఆధ్వర్యం క్రింద నెలకొల్ప బడాలని కలకత్తా ఏషియాటిక్ సొసైటీ ప్రతిపాదించింది. ఈ సొసైటీ 180 ఏళ్ళ క్రిందట స్థాపించబడింది.

ఇందుకు సంబంధించిన స్కీమును ఇండియా ప్రభుత్వానికి సమర్పిస్తూ, ఆగ్నేయ ఆసియా నుంచి కలోనియల్ రాజ్యాలైన ఫ్రాన్సు, హాలెండ్‌లకు పూర్తిగా ఉద్వాసన చెప్పడానికి తగిన బ్రహ్మాండమైన రాజకీయ పరిణామాలు ఇటీవల వచ్చినందున ఈ రెండు శాఖలను స్థాపించవలసిన అగత్యం ఏర్పడిందని ఈ సొసైటీ పేర్కొన్నది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7—"ఈ తరానికి కాలో విదిసేతులు" అనే విషయాన్ని గురించి పార్లమెంటు సభ్యుడు శ్రీ దివాన్ చమన్ లాల్ ఈనెల 9వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ రేడియో కేంద్రంనుంచి ప్రసంగిస్తారు. ఢిల్లీ 'ఎ' 'బి' మీటర్లపై ఈ ప్రసంగం ప్రసారమవుతుంది.

మొరాకోకు వెళ్ళడానికి నిరాకరిస్తూ ఫ్రెంచి సైనికుల తిరుగుబాటు

(బోరిస్ కిడెల్)

రూవెన్, అక్టోబర్ 8—మొరాకోకు వెళ్ళవలసిందిగా ఉత్తరువు చేయబడిన 500 మంది ఫ్రెంచి సైనికులు ప్రభుత్వపు ఉత్తరువులను ధిక్కరించి 30 గంటల సేపు తిరుగుబాటు జరిపిన పిమ్మట, ఇక్కడకు అత్యవసరంగా రావించబడిన 2000 మంది పోలీసులకు నేటి ఉదయం లొంగిపోయారు.

నేటి ఉదయం జడివాన పడుతూ వుండగా వీరు రూవెన్ బారకీసులనుంచి బారులు తీరి బయటికి వచ్చి పోలీసులకు స్వాధీనమైనారు. మొన్న రాము ఆక్రమించుకున్న ఈ బారకీసులను ధ్వంసం చేసిన ఈ తిరుగుబాటు సైనికులు ప్రస్తుతానికి ఫ్రాన్సులో ఒకానొక ప్రాంతంలోగల శిబిరానికి తరలించబడుతున్నారు.

అయితే, వీరికి ఎట్టి శిక్షలు విధించబడవనీ, ఉత్తర ఆఫ్రికాకు పంపడానికి ముందు వీరికి తమ విధులను, క్రమశిక్షణనుగురించి కొంత హితబోధ చేయబడగలదనీ ఒక కర్నల్ తెలియజేశారు.

ఈ తిరుగుబాటు మొన్న గురువారంరాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. వందలాది సైనికులు బారకీసుల మైదానంలోచేరి ఈ "మా రెజిమెంటు ఇక్కడనుంచి కదలదు" అంటూ నినాదాలు ప్రారంభించారు. ఒక మేజర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉత్తరువులను శిరసావహించవలసిందిగా వారిని బ్రతిమాలారు, సైనికులు ఆతనిని అవహేళన చేశారు.

పిమ్మట పెద్ద గందరగోళం జరిగిన మీదట వారు బారకీసుల గేటులను మూసివేసి నాటికి, తమను తీసుకువెళ్ళడానికి వచ్చిన లారీలను అడ్డుగా వుంచారు. తరువాత ఆయుధాగారంలో చొరబడి ఎవరికిదొరికిన ఆయుధాలను వారు ధరించి తిరుగుబాటు చేశారు.

నగరంలోని కార్మికులు ఈ సైనికులకు మద్దతునిచ్చారు. ఆ నాటి రాత్రి కమ్యూనిస్టుల నాయకత్వంక్రింద సుమారు 2,000మంది కార్మికులువచ్చి సైనికులకుఅనుకూలంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనం జరిపారు. తిరుగుబాటును అణచడానికివచ్చినపోలీసులపై అటు సైనికులు, ఇటు కార్మికులు కూడా రాళ్ళు రువ్వారు. ఈ సందర్భంలో రెండుగంటలసేపుజరిగిన సంఘర్షణలో 50 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి జనం గుంపులను చెదరగొట్టారు.

శనివారంనాడు నగరంలోని రేవు కార్మికులు, రైల్వే పనివారు, ఇతరవర్గాల కార్మికులు సైనికులపట్ల సానుభూతిగా సమ్మెచేశారు.

30 గంటలసేపు తిరుగుబాటు జరిపిన పిమ్మట, అత్యవసరంగా అదనపు పోలీసు దళాలు రావించబడిన ఫలితంగా ఈ 500 మంది సైనికులు నేటి ఉదయం లొంగిపోయారు.

ఫ్రాన్సు తనకు గల మొత్తం సైన్యంలో దాదాపు సగంవరకు—సుమారు లక్షమంది సైనికులను—ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికాలో నిలిపి వుంచింది.

మొరాకోలో స్పానిష్ మొరాకో సరిహద్దులో విప్లవకారులతో ఇప్పటికే ఫ్రెంచి టాంకులు, సాయుధ కవచశకట దళాలు, సేనలు, విమానాలు ఎడతెగకుండా పోరాడుతూనే వున్నవి.

ఫ్రెంచి పార్లమెంటులో ప్రభుత్వ వ్యతిరేక తీర్మానాలు ఓటమి

పారిస్, అక్టోబరు 8—ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీలో మూడు రోజులుగా తీవ్ర వాదోపవాదాలు జరిగిన పిమ్మట, మొరాకోలో [illegible] జరుపుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్ల అసమ్మతి తెల్పుతున్న ఒక కన్సర్వేటివ్ తీర్మానం నేటి వేకువజామున త్రోసిపుచ్చబడింది.

సభ్యులు చేతులను ఎత్తడంద్వారా తీసుకోబడిన వోటింగులో ఈ తీర్మానం వీగిపోయింది. దీనిపై ప్రత్యేకంగా 16 గంటలసేపు జరిగిన చర్చలో ప్రధాని ఫారే తన విధానాన్ని చక్కగా సమర్థించుకున్నారు.

ఆ వెనువెంటనే, ఫారేప్రభుత్వం క్రిందటి ఆగస్టులో మొరాకన్ నాయకులతో చేసుకొన్న ఒడంబడికను ఖండిస్తూ కమ్యూనిస్టులు ప్రతిపాదించిన తీర్మానంకూడా త్రోసిపుచ్చబడింది. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 521 వోట్లు, అనుకూలంగా 100 వోట్లు వచ్చాయి.

ఒకదానివెనుక ఒకటిగా ఈ ప్రభుత్వ వ్యతిరేక తీర్మానాలు రెండూకూడా త్రోసిపుచ్చబడడంతో, ఈసారి ఫారే ప్రభుత్వం మొరాకో విషయంలో అనుసరిస్తున్న విధానం పార్లమెంటు ఆమోదాన్ని సులభంగా పొందగలదని రాజకీయవర్గాలవారు విశ్వసిస్తున్నారు.

కాంగ్రెస్ సాధించిన మహత్తర ప్రగతి

కాలికట్ సభలో ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి గారి వివరణ

కాలికట్, అక్టోబర్ 7—వచ్చే మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌వారినే గెలిపించవలసిందిగా నేడు కాలికట్ ప్రజలను ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాల రెడ్డిగారు ఉద్బోధించారు.

జమీందారీల రద్దు, హరిజనాభివృద్ధి, కోట్లకొలది రూపాయల ఖర్చుతో పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం మొదలైన మహత్కార్యాలను కాంగ్రెస్ సాధించిందని, కాంగ్రెస్ చేసిన ఈ కృషి ద్వారా దాని యోగ్యతను ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.

మలబారులోని ముస్లింలీగ్‌ను గురించి చెబుతూ, ఇంకా ఈ మత సంస్థను రద్దు చెయ్యకుండా అట్టేపెట్టుకొని వుంచడం ఉచితమేమో ముస్లిం ప్రజలు ఆలోచించుకోవాలని శ్రీ గోపాలరెడ్డి అన్నారు. ప్రధాని నెహ్రూను ముస్లింలీగ్ బలహీన పరుస్తుందన్నారు.

ఈ సమావేశానికి మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.

భారత్ సేవక్ సమాజ్ కర్తవ్యం

బుద్ధగయ శిబిరంలో కేంద్ర మంత్రి శ్రీ నందా ఉద్బోధ

బుద్ధగయ, అక్టోబర్ 8—యూనియన్ ప్లానింగ్ శాఖ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడిక్కడ రాష్ట్రీయ భారత సేవక్ సమాజ్‌కు చెందిన వివిధ శాఖల కన్వీనర్ల సప్తదిన శిక్షణ శిబిరానికి ప్రారంభోత్సవం జరుపుతూ దేశాన్ని సర్వోదయాభ్యుదయ మార్గంలో పెట్టడం, ప్రజల విరామ కాలాన్ని సాంఘికార్థిక కార్యక్రమాలలో వినియోగపడేట్లు చేయడం భారత సేవక్ సమాజ్ ప్రధానోద్దేశమని అన్నారు.

సమాజ్ కార్యక్రమం జాతీయాభివృద్ధి ప్రణాళికల అమల్లో ప్రభుత్వానికి తోడ్పడడమే అయినా, అభివృద్ధి కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగే వాతావరణం కల్పించడమే దీని ప్రధాన కర్తవ్యమని అన్నారు.

సమాజ్ కార్యకర్తలు దేశంలో నైతిక ప్రవర్తన, ఆధ్యాత్మికభావం పెంపొందే వాతావరణం కల్పించవలసిందిగా ఆయన అభ్యర్థించారు.

శిబిరానికి రాష్ట్రం మొత్తంనుంచి 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

హిట్లర్ అంతం: ప్రత్యక్ష సాక్షి కథనం

ఫ్రైడ్‌ల్యాండ్ శిబిరం (పశ్చిమ జర్మనీ), అక్టోబర్ 8—నాజీ డిక్టేటర్ హిట్లర్ 1945 ఏప్రిల్‌లో తన కళ్ల యెదుటనే పిస్తోల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని హాన్స్ బార్ నేటిరాత్రి రష్యానుంచి ఇక్కడకు రాగానే తెలియజేశాడు.

ఇతడు హిట్లర్ సొంత విమానానికి పైలట్‌గా పనిచేసేవాడు. ఇతనితోపాటు రష్యాచే విడుదలచేయబడిన మరి 81 మంది మాజీ జర్మన్ యుద్ధ ఖైదీలు కూడా నేడిక్కడకు తీసుకొని రాబడ్డారు.

ద్వితీయ ప్రపంచ మహాయుద్ధం ముగిసేముందు బెర్లిన్ నగరాన్ని రష్యన్ సైన్యాలు చుట్టవేసిన సమయంలో హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడం కళ్లారా చూసిన వారిలో ఇతడు ఒక్కడే ఇప్పుడు బ్రతికి వున్నాడు.

బార్ ఇలా వివరించారు:

"ఫ్యూరర్ నా కళ్లలోనికి గంభీరంగా చూస్తూ, నాతో కరచాలనం చేసి, నాకు 'గుడ్‌బై' చెబుతూ పిస్తోలు తనవైపు గురిపెట్టి కాల్చివేసుకున్నారు.

"హిట్లర్ భార్య ఇవాబ్రౌన్ కూడా ఆ నాడే రైష్ ఛాన్సలరీలోని నేలమాళిగలో నా కళ్లయెదుటే ఆత్మహత్య చేసుకుంది.

"హిట్లర్ మరణించారు. ఇందులో ఏమీ సందేహంలేదు.

"వారి శవాలను మాత్రం తరవాత నేను చూడలేదు. అవి ఏమి చేయబడ్డాయో నాకు తెలియదు."

మన్స్లూ శిఖరం అధిరోహణ యత్నం

జపాన్ జట్టు ప్రయాణం

ఖట్మండూ, అక్టోబర్ 8—మనస్లూ శిఖరం అధిరోహణకై ముగ్గురు సభ్యులు గల జపాన్ జట్టు నేటి ఉదయం మహారాజ్‌గంజ్ నుంచి బయలుదేరి వెళ్ళింది. వీరు బయలుదేరేటప్పుడు వాతావరణం చక్కగా వుంది. వీరి వెంట ఏడుగురు షెర్పాలు, 100 మంది పోర్టర్లు వున్నారు.

ఇవ్వాళ్ళ శనివారం కావడంచేత దుర్ముహూర్తంలో బయలుదేరడానికి పోర్టర్లు సందేహించారు.

కాని జపాన్‌వారు బలవంతం చేసి వారిని వప్పించారు.

ఈ జట్టు అసలు నిన్ననే బయలుదేరవలసి వుంది. కాని, ఇక్కడ మొదటిసారిగా ప్రారంభించబడుతున్న జపాన్ పారిశ్రామిక ప్రదర్శనం ప్రారంభోత్సవం కోసం వారు నిన్న ఆగిపోయారు.

జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశ మంత్రుల సభ

ఫలప్రదం కాకపోవచ్చునని ప్రధాని ఈడెన్ సూచన

బోర్న్‌మౌత్, అక్టోబర్ 8—ఈ నెల జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సంభాషణలు అతి క్లిష్ట ఘట్టంలో పడగలవనీ, ఎట్టి నిర్ణయం జరగకుండానే సమావేశం వాయిదా వేయబడవచ్చుననీ బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథొనీ ఈడెన్ నేడిక్కడ సూచించారు.

ఈ విధంగా వచ్చే అవాంతరాలను నివారించడం ఒక్కొక్కప్పుడు సాధ్యం కాదనీ, అంతర్జాతీయ పరిస్థితి ఒక సంవత్సరం క్రితంకంటె ఇటీవల చాలా మెరుగుగా వున్నదనీ సర్ ఆంథొనీ కన్సర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో ఉపన్యసిస్తూ పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:

"అంతర్జాతీయ పరిస్థితి చాలావరకు చక్కబడిందంటే అగ్రరాజ్యాలు తమ ఆశయాలను మార్చుకొన్నవని భావించరాదు. వాటివద్ద ప్రస్తుతం గల కొన్ని రకాల ఆయుధాలే ఈ సమాధాన వైఖరి ఏర్పడడానికి కారణభూతమైనవని చెప్పవచ్చు.

"పశ్చిమ ఆసియా పరిస్థితి చాలా ప్రమాదగర్భితంగా వున్నదని చెప్పక తప్పదు. ఈజిప్టుకు, ఇస్రాయెల్‌కు మధ్య ఏర్పడివున్న ఉద్రిక్త పరిస్థితి సంగతి అందరికీ తెలిసినదే. అవి తమ బలాన్ని ఇనుమడింప జేసుకోడానికి ఒక దానితో ఒకటి పోటీపడి ఆయుధాలను సేకరించి నిల్వ చేసుకుంటున్నవి. తనకు ఎదిరిపక్షం కంటెబలం ఎక్కువగా వున్నదని తోచిన రాజ్యం వెంటనే దండయాత్ర జరపగల ప్రమాదం కలదు. యుద్ధాలు బయలుదేరడానికి తరచు ఇదే కారణమౌతూవుంటుంది.

"పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతను తగ్గించడానికి అనేక మార్గాలలో ప్రయత్నాలు జరిగాయి. ఆయుధాల సప్లయి విషయంలో కూడా ఉభయపక్షాల మధ్యసమతుల్యత వుండేటట్టు చేయడానికి కూడా ప్రయత్నించాము.

"అయితే, బయటనుంచి ఒక అగ్రరాజ్యం ఇప్పుడు ముందుకువచ్చి ఒక పక్షానికి ఆయుధాలను సప్లయిచేయడం ప్రారంభిస్తే పరిస్థితి మరింత విషమించకమానదు. అదే ఇప్పుడు జరుగుతున్నది. అగ్రరాజ్యాలు ఆత్మనిగ్రహాన్ని ప్రదర్శించి పశ్చిమ ఆసియాలో యుద్ధం రాకుండా నివారించడానికి సమష్టిగా కృషిచేయవలసిన అగత్యం నేడెంతైనా కలదు.

"లోగడ ఇండో-చైనా విషయంలో ఏర్పడిన విషమపరిస్థితిని తొలగింపజేయడంలో కామన్‌వెల్త్ దేశాల విజ్ఞత ప్రముఖపాత్రను నిర్వహించిందనడానికి కేమీ సందేహంలేదు. వచ్చే వేసవిలో లండన్‌లో ఏర్పాటుచేయబడిన కామన్‌వెల్త్ ప్రధాన మంత్రుల సమావేశం వల్ల విశేష ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నాను.

"ఇక, ఆయుధ విసర్జనకు సంబంధించి నేను జెనీవా 'శిఖరాగ్ర' సమావేశంలో ఒక ప్రణాళికను సమర్పించాను. జర్మనీ ఏకీకరణ సమస్య ఇంకా పరిష్కారం కావలసివున్నది. ఈ సమస్యపై పాశ్చాత్య రాజ్యాలకు, రష్యాకు మధ్య కొన్ని అభిప్రాయభేదాలున్నవి. విభజించబడిన జర్మనీ ప్రాతిపదికపై యూరప్ రక్షణ సాధించబడనేరదు. ఈ అభిప్రాయంతోనే అందరికు కూడా రక్షణ లభించడానికి అనువుగా అయిదు రాజ్యాల మధ్య ఒడంబడిక జరగాలని సూచిస్తూ జెనీవాలో మేమొక ప్రణాళికను సమర్పించాము.

"కాగా అణ్వస్త్రాలకు సంబంధించినంతవరకు వాటిని కంట్రోల్ చేయడం అత్యంత ముఖ్యం. ఈ సమస్య కూడా సత్వరంగా పరిష్కరించబడవలసి వున్నది.

"ఆధునిక ప్రపంచంలో శాంతికి రక్షణకు అత్యంత సన్నిహిత సంబంధం కలదు. పాశ్చాత్య రాజ్యాలు తమ సైన్యాలను అభివృద్ధి పరచుకొనడం ద్వారా ఆత్మరక్షణ సామర్థ్యం ఇనుమడింప జేసుకోవడంవల్ల అంతర్జాతీయ పరిస్థితి చక్కబడగలదని నేను ఆదినుంచి నమ్ముతున్నాను. జర్మనీ ఆయుధ పునర్నిర్మాణంపై పారిస్ ఒడంబడికలు జరగడంవల్లనే జెనీవా 'శిఖరాగ్ర' సమావేశం సాధ్యమైంది. రక్షణ సన్నాహాలలో మనం వెనుకబడి దుర్బల స్థితికివస్తే అంతర్జాతీయ ఉద్రిక్తత తగ్గింపుకు మనం చేస్తున్న కృషి దెబ్బ తినడం తథ్యం. కనుక, రక్షణ సన్నాహాలను మనం ఎన్నటికీ విస్మరించరాదు."

మద్రాసులోని [illegible] కంపెనీ వారు [illegible] 1,000 రూపాయలు విరాళమిచ్చారు.

ఇండియాలో మోటారు స్కూటర్ల నిర్మాణం

మిలాన్, అక్టోబర్ 7—ఇండియాలో లైసెన్సు పొంది లాంబ్రెట్టా మోటార్ స్కూటర్లను, మూడు చక్రాల మోటారుబండ్లను నిర్మించబోతున్నదని నేడిక్కడ ప్రకటించబడింది.

ఇందుకు సంబంధించి మిలాన్‌లోని ఇనోసెంటి కంపెనీకి, బొంబాయిలోని ఆటోమొబైల్ (ప్రాడక్ట్స్) ఆఫ్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ఒక ఒడంబడికపై సంతకాలు జరిగాయనీ, ఈ ఒడంబడికకు ఇండియా ప్రభుత్వం అనుమతిని పొందిందనీ తెలుస్తున్నది.

ఖట్మండూనుంచి మన్స్లూ శిఖరారోహణకై బయలుదేరిన జపాన్‌జట్టు ఆలస్యంగా బయలుదేరినందున మొదటిరోజున ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోయింది.

రష్యా విడుదల చేసిన జర్మన్ యుద్ధ ఖైదీలు

స్వదేశానికి రాక

బాన్, అక్టోబర్ 8—ఇటీవల పశ్చిమ జర్మన్ ఛాన్సలర్ అడెనోవర్‌తో చేసుకున్న ఒడంబడిక ప్రకారం రష్యా విడుదల చేసిన తొలి 24మంది జర్మన్ యుద్ధఖైదీలు-వీరందరు సేనానాయకులే-నేటి రాత్రి పశ్చిమ జర్మనీ చేరారు.

వీరు గాటింజన్‌కు సమీపంలోవున్న ఫ్రీడ్లాండ్ శిబిరానికి పంపబడ్డారు.

వీరు ఇప్పటికే యుద్ధనేరస్థులుగానే పరిగణించబడుతున్నారని ఒక ప్రభుత్వ ప్రతినిధి విశదం చేశారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ రామమూర్తి సింగ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం బహూకరించబడింది.





1961 జనరల్ ఎన్నికలకు పిమ్మట విశాలాంధ్ర నిర్మాణావకాశం

తెలంగాణా ప్రజలు ఇష్టపడని పక్షంలో హైదరాబాద్ రాష్ట్రం వేరుగానే వుండిపోవాలని సూచన

ఆంధ్రజాతి సమైక్య వాంఛపై నివేదికలోని ప్రకరణం పూర్తి పాఠం

విశాలాంధ్ర నిర్మాణానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నాయకులు చేస్తున్న వాదం సహేతుకంగా వున్నప్పటికీ 1961 లో జనరల్ ఎన్నికలు జరిగి, తెలంగాణా ప్రజలు స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్రంలో చేరకోరితే నే విశాలాంధ్ర రూపొందించవచ్చుననీ, తెలంగాణా ప్రజలు దీనికి విముఖులైతే 'హైదరాబాద్ రాష్ట్రం' పేరుతో తెలంగాణా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా మిగల్చడమే సముచితమనీ ఫజల్ ఆలీ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది.

ఈ భాగానికి సంబంధించిన పూర్తిపాఠం ఇది —

ఉభయాపేని రాష్ట్రాల పునర్విభజన హైదరాబాద్ భావిపై నే విశేషంగా ఆధారపడి వుంది హైదరాబాద్ రాష్ట్రం జనాభా 187 లక్షలు దీనిలో నూరింట 47 8 మంది తెలుగు, నూరింట 24 3 మంది మరాఠీ నూరింట 11 6 మంది ఉర్దూ, నూరింట 10 5 మంది కన్నడం నూరింట 5 8 మంది యితర భాషలు మాట్లాడుతారు హైదరాబాద్‌లోని రెండు జిల్లాలు-రాయచూర్, గుల్బర్గాలను కొత్తగా రూపొందించనున్న కర్ణాటక రాష్ట్రానికి మార్చాలని మేము దీనికి ముందు అధ్యాయంలోనే సిఫారసు చేసివున్నాము ఈ రాష్ట్రంలో మిగిలివున్న ప్రాంతం భావి సంస్థానానికి అనుకూనవున్న ప్రాంతాల విషయంలో జరిగిన కొన్ని ముఖ్య ప్రతిపాదనల పరిశీలనకు ప్రత్యక్షంగా సంబంధం కలిగివుంది కనుకనే యిది కమిషన్ పరిశీలించవలసిన అతి ముఖ్య సమస్యలలో ఒకటి అని చెప్పవచ్చు

రాష్ట్రాన్ని భాష, సంస్కృతి ప్రాతిపదికగా విభజించాలనే కోరికను మొత్తంమీద ప్రజలలో చాలమంది వెలిబుచ్చారు ఈ కోరికకు కేవలం భాషే ప్రధాన కారణం కాదు బొంబాయి, మద్రాసు, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు విభిన్న భాషల సంస్కృతులు కలవైనప్పటికీ, అక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వాలు చాలమట్టుకు అభివృద్ధి సాధించినవని వాదించబడింది హైదరాబాద్ విషయంలో అది చాలకాలం నుంచి కృత్రిమంగా ఏర్పడి వున్న రాష్ట్రంగానే వుండిపోయిందని, ఆ రాష్ట్రంలో వెనుకబడివున్న ప్రజల అభివృద్ధి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి పొంది వున్న రాష్ట్రాలతో జతపరిస్తేనే గాని సాధ్యపడదని కూడా వాదించబడింది రాష్ట్రంలో చిరకాలంగా వేర్లు పాతుకుని పోయి వున్న ప్రజాస్వామ్య విరుద్ధ సంప్రదాయాల నిర్మూలనకు కూడా ఈ చర్య అవసరమని పేర్కొనబడింది

అంతేగాక బహమనీ సుల్తానుల కాలం నుంచి 600 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రం భౌగోళికంగానేమి, రాజకీయంగానేమి విలక్షణమైన లక్షణాలు కలిగిన ఏక ఖండంగా వుంటూ విభిన్న సంస్కృతులకు సమానాగారా వున్నందున యితర రాష్ట్రాల ప్రజలు ఆదర్శంగా గొని అనుకరించడానికి వీలుగా యథాతథంగా అట్టే పెట్టబడాలని కూడా మా ముందు వాదించబడింది హైదరాబాద్‌ను ఏకఖండంగానే అట్టేపెడితే అది ఉత్తరభారత సంస్కృతికి కేంద్రమై దక్షిణాపథాన హిందీ వ్యాపకానికి దోహదకారి కాగలదని కూడా ఆ రాష్ట్రాన్ని యథాతథంగా అట్టేపెట్టాలనే వారు వాదిస్తున్నారు

తెలంగాణా, కర్ణాటక, మరాఠ్వాడాలుగా పేర్కొనబడుతున్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఆసఫ్‌జాహీ వంశీకుల పాలనలోనే చాలమట్టుకు సమైక్యమై వున్నాయి ఈ సమైక్యత ప్రజల అన్యోన్యత ఫలితంగా గాక నవాబుల పరిపాలన ఫలితంగానే దుర్బలమైన పునాదులపై ఏర్పడ్డది కనకనే, రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన ఏర్పడడంతో ప్రజలపై విధించబడ్డ ఈ సమైక్యత విచ్ఛిన్నమై పోయింది

రాష్ట్రంలోని ప్రజలు, పలుకుబడి వున్న ప్రజలు కూడా విభజన అవసరమనే గట్టిగా పట్టుదల వహించి వాదిస్తూ వచ్చారు తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా వుంచాలా లేక విశాలాంధ్రగా రూపొందించాలా అనే సమస్యపై కాంగ్రెసు పార్టీలో అభిప్రాయ భేదాలు వున్నప్పటికీ, విభజన విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే వున్నారు రాష్ట్రం యిప్పుడున్న విధంగానే మరికొంత కాలం కొనసాగేటట్లయితే హైదరాబాద్ ప్రజల పురోభివృద్ధికి అంతరాయం కలగగలదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది కమిషన్ ముందు సాక్ష్యమిచ్చిన యితర రాజకీయ పక్షాలు ఈ అంశంపై భేదాభిప్రాయాలను సూచించినప్పటికీ ఈ విషయంలో మట్టుకు ఒక్క విధంగానే చెప్పాయి ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రజలు చారిత్రక కారణాలను పురస్కరించుకొనే ఈ విషయంలో ఎక్కువ పట్టుదల చూపారని చెప్పడానికి తగిన నిదర్శనాలు కనిపించాయి. హైదరాబాద్ అసెంబ్లీలోని వేర్వేరు పక్షాల సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను బట్టి రాష్ట్రాన్ని యథాపూర్వంగానే వుంచాలని వాదించేవారి సంఖ్య చాలా కొద్ది అని తేలింది.

విభజన వలదన్నవారు చిన్న చిన్న పక్షాలకు చెందినవారు కావడం మాట అలా వుండగా, వీరు చేస్తున్న వాదం కూడా సహేతుకంగా లేదు. గత 200 సంవత్సరాలలోను ప్రత్యేకమైన దక్కన్ సంస్కృతి ఏర్పడ్డదనీ అదే ఇండియాతో సమైక్యతకు విశేషంగా తోడ్పడ్డదనీ చేసిన వాదం మాకు నచ్చలేదు హైదరాబాద్ రాష్ట్రంలోని సంస్కృతి—దాని సమైక్యత వలెనే పై శాఖీదుల ఫలితంగా రూపొందినట్టిది ఎక్కడో ముఖ్య పట్టణాలలో తప్పితే హైదరాబాద్ ప్రజల జీవన విధానంలో కే విధంగా లేదు హైదరాబాద్ నగరానికి వెలుపల, అంతకు కొంచెం తక్కువగా ఔరంగాబాద్, బీదర్, గుల్బర్గాల వెలుపల ప్రజలలో సమాన సంస్కృతి అనేది మృగ్యమనే చెప్పవచ్చు

భౌగోళికంగా హైదరాబాద్‌ను రెండు ప్రత్యేక ప్రాంతాలుగా విభజించవచ్చు దక్కన్ లావాస్ ప్రాంతం మిగిలిన ప్రాంతమూను ఈ మిగిలిన ప్రాంతమే మరాఠ్వాడాగా చెప్పబడుతూవుంది ఈ ప్రాంతాల ప్రజల వేషభాషలలు కూడా చాలా మార్పు వుంది ఔరంగాబాద్ నుంచి వరంగల్‌కు మామూలుగా ప్రయాణం చేసే పరిశీలకులకు ప్రజల భాషలోనేగాం వేషధారణలోను ఆచార సంప్రదాయాలలోను గల తేడా తేటపడగలదు దీనిని బట్టి భౌగోళికంగాను రాజకీయంగాను ఒకేవిధమైన లక్షణాలు కలిగివున్నందున రాష్ట్రాన్ని ఏకఖండంగానే వుంచాలన్న వాదంలో బలం లేదనే స్పష్టపడుతూవుంది

ఇక దక్షిణ భారతంలో హిందీ సులభంగా వ్యాపకం కావడానికి రాష్ట్రం ఉపకరించగలదన్న వాదాన్ని గురించి చెప్పాలంటే, రాష్ట్రంలో ఉర్దూభాషకు ఎక్కువ ప్రచారం వున్నందున హిందీ అక్కడ సులభంగా వ్యాపకం కావడం నిజం అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యిప్పుడు బోధన జరుగుతున్న ఉర్దూస్థానే హిందీని ప్రవేశ పెట్టడమే గాక, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలలో కూడా వెనుక ప్రస్తుతం ... విధంగా ఉర్దూలోనే (యికనుంచి హిందీలో కావచ్చు) బోధన కొనసాగాలనే ఈ సూచన అంతర్యామైనట్లు కనిపిస్తుంది మాధ్యమిక, ఉన్నత పాఠశాలలలో తెలుగు తప్ప మరే భాషలోనైనా బోధన జరగాలన్న సూచనకు యిప్పుడున్న రాష్ట్ర శాసనసభలోని తెలుగు మాట్లాడే సభ్యులు ఎంతమాత్రం అంగీకరించకపోవచ్చు ఇదేవిధంగా మరాఠ్వాడాలో మరాఠీ తప్ప అన్యభాషలో బోధన సహించబడబోదు కాగా హైదరాబాద్ రాష్ట్రాన్ని యిప్పుడున్న రూపంలో అట్టే పెట్టడం హిందీ సులభవ్యాపకానికి దోహదమీయగలదని వాదించేవారు రాష్ట్రంలో ప్రజాస్వామిక ప్రభుత్వస్థాపనవల్ల కలగదగిన ముఖ్య ప్రయోజనాలను గుర్తించలేదనే చెప్పవచ్చు

వీటినిబట్టి హైదరాబాదును యథాతథంగా అట్టేపెట్టాలనే వాదానికి బలమైన కారణాలు లేవని స్పష్టమౌతూ వుంది రాష్ట్రంలోని రాజకీయ ఎత్తుల ధోరణులను పరిశీలించిన మీదట పరిపాలన సౌలభ్యంకోసం రాష్ట్రాన్ని ఏకఖండంగా అట్టేపెట్టడంవల్ల, దక్షతతో పరిపాలన కొనసాగించడానికి ప్రజలలో అవసరమైనంత సమైక్యతకూడా సంభవం కాకపోవచ్చుననే మేము నిస్సందేహంగా చెప్పగలం ఇప్పటివ్యవస్థే ఇంకా కొనసాగితే ముఖ్యమైన పెక్కు పునర్నిర్మాణ సమస్యలు తీరిక, దక్షిణాన కొత్తగా రూపొందించబడబోయే కొన్ని రాష్ట్రాల స్థిరతకు విరోధం కలుగవచ్చు

అయితే హైదరాబాద్ రాష్ట్రం ప్రస్తుత స్వరూపంలో మార్పు అనివార్యంగా ఏర్పడదగు ఒక్క విషయాన్ని గురించి యోచించవలసి వుంటుంది అది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ఉర్దూ మాట్లాడే ప్రజల సంగతి రెండు నగరాలలోని జనాభాలోను నూరింట 45 4 మంది ఉర్దూ భాషనే మాట్లాడుతారు తెలంగాణాకుగాని విశాలాంధ్రకుగాని హైదరాబాద్ రాజధాని అయితే ఆర్థికంగాను సాంస్కృతికంగానుతాము నష్టపడవలసివస్తుందని విరివిగా భయం ... హేతువులైనదని కొంత బోధు ఈ రెండు నగరాలను కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణయించడం వల్ల వీరి భయం తొలగగలదన్న సూచన సరియైనదిగా తోచడం లేదు కాగా ఈ రెండు నగరాలలోనూ గల అధిక సంఖ్యాకులైన ఉర్దూ భాష మాట్లాడే ప్రజలు భాష సంస్కృతి ఆదిగా ప్రయోజనాల దృష్ట్యా రక్షణ కల్పించాలంటే యితర చర్యలను తీసుకోవలసి వుంటుంది. రెండు నగరాలలోను గల విద్యా సంస్థలలోనే మి, పరిపాలనలో నేమి ఉర్దూకు గల ప్రత్యేక పరిస్థితిని గుర్తించడం కూడా ఈ చర్యలలో చేర్చబడాలి. ఉద్యోగుల నియామకం విషయంలో ఉర్దూ మాట్లాడేవారి పట్ల ఏ విధమైన విచక్షణ చూపబడకుండా కూడా చూడాలి.

విశాలాంధ్ర సమస్య

ముఖ్యంగా విశాలాంధ్ర నిర్మాణ ప్రతిపాదన దృష్ట్యా ప్రస్తుతపు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగుభాష మాట్లాడే ప్రాంతాల భావిని గురించే మనం యిక పరిశీలించవలసి వున్నాం

ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబర్ మొదటి తేదీని ఏర్పడివున్నందున ఆంధ్రరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాన్ని గురించి మనం వర్ణించబూనడం అప్రస్తుతమే కాగలదు అయితే నిజానికి 1953 లో రాష్ట్రనిర్మాణ సమయంలో జరిగిన నిర్ణయాలను కొత్త రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యంగా సర్కారులలోనివారు తుది నిర్ణయాలుగా భావించలేదు దీనితో విశాలాంధ్ర ప్రతిపాదన ఎప్పటిలాగే వుండిపోయింది

తెలంగాణ సహా విశాలాంధ్ర ఏర్పడితే, అపారమైన ఖనిజ సంపద విలువగల ముడి పదార్థాలు, నీటి వనరులు విద్యుచ్ఛక్తి సదుపాయం పెద్ద పీఠభూమి సహా 3 20 00 000 మంది ప్రజలతో ఒకరాష్ట్రం రూపొందగలదు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు రాజధానికి తగివున్నందున ఆంధ్ర రాష్ట్రం రాజధాని సమస్య కూడా దీనితో తీరిపోగలదు

విశాలాంధ్ర నిర్మాణం వల్ల కలగదగు మహాక సౌకర్యం కృష్ణా, గోదావరి నదీ జిల్లాలను ఒకే ప్రభుత్వం తన అదుపులో పెట్టుకొని వినియోగించడం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు మొత్తం ఇండియాకు అంతటికీ ముఖ్యమైనవి సాంకేతిక కారణాల వల్లనేమీ ప్రభుత్వ వ్యవహారాల దృష్ట్యా నేమి ఈ ప్రాజెక్టులు చాలకాలం కార్యరూపం ధరించలేకపోయినవి ఈ కాలంలో డెల్టా ప్రాంతాన ఆనకట్టల నిర్మాణంమాత్రమే పూర్తిచెయ్యబడింది కృష్ణలోయనుగాని, గోదావరిలోయను గాని పూర్తిగా సమైక్యంచెయ్యడం సాధ్యపడకపోవచ్చుకాని తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా అట్టేపెట్టిన పక్షంలో రెండు నదీలోయలలోను గల తూర్పు ప్రాంతాలలో ప్రాజెక్టుల కార్యక్రమాన్ని సత్వరంగా రూపొందించి అమలు జరపడం సులభమౌతుంది విశాలాంధ్రలో భాగంగా తెలంగాణా ఈ అభివృద్ధి ఫలితాన్ని ఎక్కువగా పొందగలదు కనక ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా చేరిక ప్రధాన యోచనీయాంశమే అవుతున్నది

ఇప్పుడున్న ఆంధ్రరాష్ట్రంలో, తెలంగాణను చేర్చడంవల్ల ఆర్థికంగా కలగదగు ప్రయోజనాలు కూడా అముఖ్యమైనవికావు ఆహారధాన్యాల సరఫరా విషయంలో తెలంగాణా ఏళ్ళ తరబడిన కొరవ ప్రాంతంగానే వుంటున్నది ఆంధ్రరాష్ట్రం సహజంగా ఈ విషయంలో మిగులు రాష్ట్రమై వుండడంవల్ల ఈ మిగులు ధాన్యాలను తెలంగాణా ఉపయోగించుకోవచ్చు ఇదేవిధంగా ఆంధ్రరాష్ట్రానికి బొగ్గులోటు ఆలోటును సింగరేణి బొగ్గుగనుల ద్వారా ఆంధ్రరాష్ట్రం భర్తీ చేసుకోవచ్చు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంవల్ల పరిపాలనాది వ్యవహారాలకు కాగల వ్యయాన్ని కూడ తగ్గించుకోవచ్చు

ఆంధ్రరాష్ట్రంలో నేమి తెలంగాణాలో నేమి అనేకమంది ప్రజలు సంస్థలు కూడా చాలా కాలంగా విశాలాంధ్ర నిర్మాణం పట్ల ప్రగాఢ వాంఛను వెలిబుచ్చుతున్నవి కనక, తద్వ్యతిరేకమైన కారణాలు మరీ బలవత్తరమైనవి ఏవీ లేకపోతే విశాలాంధ్ర నిర్మాణ సమస్య తప్పక పరిశీలన యోగ్యమే కాగలదు

తెలంగాణా సమస్య

విశాలాంధ్ర నిర్మాణ వాదం సహేతుకంగా వున్నమాట నిజం అయితే తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా నిర్మించడానికి చేస్తున్న వాదం కూడా అంత సులభంగా త్రోసివేయదగ్గది కాదు

ఇప్పటి ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ కూడా కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే వుంది తెలంగాణాతో పోల్చి చూస్తే ఆంధ్రరాష్ట్రంలో తలసరి రాబడి తక్కువగానే వున్నది తెలంగాణాకు ఆర్థికంగా యిబ్బందులు వుండక పోవచ్చు భూమి శిస్తుల ద్వారా వచ్చే హెచ్చు రాబడి కాక ఒక్క ఎక్సయిజు నుంచే తెలంగాణాకు అయిదు కోట్ల రూపాయిలు సాలుసరి రాబడి వుంది ఏవ రేమి సంజాయిషీ చెప్పినప్పటికీ తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో చేర్చడంవల్ల అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటుకు నిర్దిష్టంగా వున్న కొన్ని రాబడి మార్గాలను తెలంగాణా వదులుకొని, ఆంధ్రరాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితులను తెచ్చి పెట్టుకొనడమే కాగలదని కొందరు తెలంగాణా నాయకులు భయపడుతున్నారు పురోభివృద్ధి స్థితిలో నున్న తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రంతో ఏకం కావడం వల్ల ఏటి ఫలితం వుండక పోవచ్చునని భావించబడుతూవుంది

విశాలాంధ్ర రూపొందితే అభివృద్ధికార్యక్రమాల విషయంలో తమ పట్ల అంత శ్రద్ధ చూపబడక పోవచ్చునని కూడా తెలంగాణా భయపడుతున్నది. ఉదాహరణకు నందికొండ, పుష్పాపురం (గోదావరి) ప్రాజెక్టులు తెలంగాణాగాని, మొత్తం మీద తెలంగాణను సర్వహించడానికి కొన్ని అతి ముఖ్యమైన ప్రాజెక్టులని చెప్పక తప్పదు. కృష్ణ, గోదావరి నదుల కోస్తా డెల్టాలలో ఇరిగేషన్ అభివృద్ధి ప్రణాళికలు కూడా రూపొందించబడుతున్నాయి. కాగా కృష్ణ, గోదావరినది జలాల వినియోగానికి సంబంధించినంతవరకు తెలంగాణా తనకు గల హక్కులను కోల్పోవ గోరడం లేదు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రజలు మరొక కారణం కూడా చెబుతున్నారు విద్య విషయంలో హైదరాబాద్ నగరం వెలుపలగల తెలంగాణా జిల్లాల పరిస్థితి చాలా అధ్వానంగా వెనుకబడివుంది దీనివల్ల ఆంధ్ర ప్రభుత్వోద్యోగాలకు ఆంధ్రరాష్ట్రంలో నిర్ణయించబడిన వాటికంటె తక్కువ అర్హతలే పరిగణించబడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కలిస్తే కోస్తా ప్రాంతంలోని బాగా చదువుకొన్న పురోగమిస్తున్న ప్రజలు అన్నివిధాల తామే లబ్ధిపొంది తెలంగాణాను కాలనీగా చెయ్యవచ్చునని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తన కాళ్ళపై నిలద్రొక్కుకొనగలదని వీరు వాదిస్తున్నారు ఈ ప్రాంతం సాలీనా రాబడి సుమారు 17 కోట్ల రూపాయలు వుండవచ్చునని అంచనా వేయబడుతూ వుంది కొత్త రాష్ట్రంగా ఏర్పడితే కృష్ణా గోదావరి ప్రాజెక్టుల పెట్టుబడుల మూలంగా వడ్డీభారాన్ని ఎదుర్కొనవలసివున్నా లోటు అంత ఎక్కువగా వుండక పోవచ్చుననీ అనుకూల పరిస్థితిలో స్వల్పమైన మిగులుతోనే బడ్జెటును సరిపుచ్చుకొనడానికి కూడా అవకాశం వుండగలదనీ చెప్పబడుతున్నది ఈ ఆశాభావాన్ని అనేక కారణాలు బలపరుస్తున్నాయి

ఇప్పు డున్న హైదరాబాద్ రాష్ట్రం-అందులోని భాగంగా తెలంగాణా రాష్ట్రంకూడా 1952 ఏప్రిల్ నెలలో ఆర్థిక కమీషన్ సిఫారసులు అమలుజరపబడడం ఫలితంగా ఎక్కువ లబ్ధి పొందాయి

కేంద్రఎక్సయిజు ఆదాయపు పన్నుల నుంచి ప్రస్తుతం ఏర్పాట్ల ప్రకారం రాష్ట్రానికి సంక్రమిస్తున్న మొత్తాల హెచ్చింపు రాష్ట్రంలో కస్టమ్సు సుంకాల రద్దుమూలంగా ఏర్పడ్డ నష్టాన్ని భర్తీచేస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని శాఖల నుంచి రాబడి హెచ్చించుకొనడానికి గల అవకాశాలు పూర్తిగా వినియోగించుకొన బడితే తెలంగాణా ఆర్థికస్థితి ఆందోళనకు అవకాశ మీయబోదు

హైదరాబాద్ రాష్ట్రం

విశాలాంధ్ర నిర్మాణంవల్ల కలగదగు ప్రయోజనాలేవో ఇప్పుడు తేటపడ్డాయి కృష్ణ, గోదావరి నదీలోయలను ఒకే ప్రభుత్వం కంట్రోల్‌లోకి గొనిరావడంలోని అభిలషణీయత తెలంగాణా, ఆంధ్రరాష్ట్రాలమధ్య వాణిజ్యాభివృద్ధికిగల అవకాశాలు, విశాలాంధ్రకు హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకొనడానికిగల సదుపాయం ఇవన్ని విశాలాంధ్ర వాదాన్ని బలపరుస్తున్నాయి

దీనినిబట్టి విశాలాంధ్ర నిర్మాణమే అవశ్య కర్తవ్యమని, తత్సాధనకు నిరోధకంకాగల పనులను చేటనీ చెయ్యరాదనీ మనకు తోస్తుంది ఇదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో విశాలాంధ్ర వాదాన్ని అసంఖ్యాకంగా ప్రజలు సమర్థిస్తున్నప్పటికీ తెలంగాణాలో ప్రజాభిప్రాయం ఇంకా ఒక నిర్దిష్టస్వరూపం పొందవలసి వున్నదనే సంగతిని మనం విస్మరించరాదు

తెలంగాణా ఆంధ్రుల సమైక్యత అభిలషణీయమే అయినప్పటికీ ఆ సమైక్యత తెలంగాణా ప్రజల స్వచ్ఛందాభిమతానికి అనుగుణంగానే సాధించబడవలసివున్నదని ముఖ్య ఆంధ్రనాయకులే అభిప్రాయపడుతున్నట్లుగా తోస్తుంది తమ భావిని గురించి తెలంగాణా ప్రజలే నిర్ణయించుకోవలసి వున్నారు

విశాలాంధ్రలో తెలంగాణా చేరే పక్షంలో దాని ప్రయోజనాల రక్షణకు తగు ఏర్పాట్లు చెయ్యడానికి ప్రస్తుతపు ఆంధ్రరాష్ట్రం నాయకులు సిద్ధపడవచ్చునని మాకు తెలియవచ్చింది ఈ ఏర్పాట్లు ఒక హామీ రూపంలో (బహుశా రాయలసీమ కోస్తా ఆంధ్రలమధ్య జరిగివున్న శ్రీ బాగ్ ఒడంబడిక ధోరణిలో) వుంటూ మూడింట ఒకవంతు-అంటే యించుమించుగా జనాభా నిష్పత్తిని ప్రభుత్వోద్యోగాల విషయంలో తెలంగాణాకు అవకాశ మీయబడవచ్చు అభివృద్ధి ప్రణాళికల విషయంలో కూడా తెలంగాణాను గురించి శ్రద్ధ వహిస్తామనే హామీ కూడా యివ్వబడవచ్చు

ఈ ధోరణిలో తీసుకొన బడదగు ఏర్పాటు వివరాలను మేము జాగ్రత్తగా పరిశీలించాము ఏమైనప్పటికీ శ్రీబాగ్ ఒడంబడిక ధోరణిలో యిచ్చే హామీలుగాని బ్రిటన్‌లో తీసుకున్న 'స్కాటిష్ రెవల్యూషన్' వంటి రాజ్యాంగబద్ధమైన ఏర్పాటులు గాని ఏదో కాలంలో తెలంగాణాలో ఆచరణకు సాధ్యం కావు తెలంగాణా అవసరాలను తీర్చజాలవు కూడా

ఈ సందర్భంలో గమనించవలసిన మరొక సంగతి యిది ఆంధ్రరాష్ట్రం ఇటీవలనే అవతరించింది ఈ అవతరణ సందర్భంగా కలిగిన మార్పుల ఒత్తిడినుంచి యింకా తేరుకొనలేదు ఉదాహరణకు యిప్పటికీ ఆ రాష్ట్రం భూమి సంస్కరణల విషయంలో ఒక విధానాన్ని రూపొందించుకోవలసి వుంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంనుంచి విడిపోవడం ఫలితంగా ఉత్పన్నమైన పెక్కు సమస్యలను ఇంకా పరిష్కరించుకోవలసి వుంది కాగా ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణాను ఈ ఘట్టంలో చేర్చడంవల్ల ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణాకు కూడా పరిపాలనా విషయికమైన ఎక్కువ చిక్కులు తెచ్చిపెట్టవచ్చు

ఈ అంశాలన్నిటిని పరిశీలించిన పిదప 1961 లో జరగదగు జనరల్ ఎన్నికలు పిమ్మట శేషించిన హైదరాబాద్ రాష్ట్రం శాసనసభ మూడింట రెండు వంతుల వోటు మెజారిటీతో ఆంధ్రరాష్ట్రంలో చేరడానికి ఎన్నుకొంటే రెండు రాష్ట్రాలను ఏకంచేసే అవకాశాన్ని అట్టే పెట్టుకుంటూ ప్రస్తుతానికి తెలంగాణా ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించడమే తెలంగాణాకు, ఆంధ్రకు కూడా శ్రేయస్కరం కాగలదనే మేము నిర్ణయించాము.

ఈ ఏర్పాటువల్ల ఆంధ్రుల విశాలాంధ్ర నిర్మాణ లక్ష్యానికి భంగం కలుగకుండా—ఎట్టి అగమ్యపరిస్థితులకు అవకాశంలేకుండా ఉభయ ప్రభుత్వాలు పరిపాలనలో సౌష్ఠవాన్ని సాధించుకొంటూ సాధ్యమైతే తమ భూమి పన్నుల వసూలు విధానాలు మున్నగువాటిని ఒకే విధంగా రూపొందించుకొనటానికివీలుగా కృషి చేసే అవకాశం వుంటుంది ఈ కాలంలో కొందరిలో ఇంకా ఏవైనా భయందోళనలుంటే అవి తొలగడానికి ఉభయ రాష్ట్రాల సమైక్యానికి వీలుగా ప్రజాభిప్రాయం కూడగట్టుకొనే అవకాశం కూడా వుంటుంది

ఆంధ్రకు, తెలంగాణాలకు సమష్టి ప్రయోజనాలు అనేకం వున్నవి ఇవి ఉభయ ప్రాంతాల ప్రజలమధ్య సాన్నిహిత్యాన్ని సంఘటించగలవు ఒకవేళ రెండు ప్రాంతాలను ఏకం చెయ్యదగు పరిస్థితులు ఏర్పడగలవన్న మన ఆశలు ఫలించక తెలంగాణా ప్రజలు ఉభయ రాష్ట్రాల సమైక్యానికి విముఖంగావుండేటట్లయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగానే వుండిపోవలసి వుంటుంది

హైదరాబాద్ రాష్ట్రం (మేము తెలంగాణా ప్రత్యేకరాష్ట్రానికి పెట్టగోరిన పేరు)లో ఈ జిల్లాలు వుండగలవు మహబూబ్ నగర్, నల్గొండ ఖమ్మంసహా వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్, హైదరాబాద్ మెదక్, బీదర్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన మునగాల లంక

ఈ నివేదికలోనే వేరొకచోట పేర్కొన్నట్లు భావిరాష్ట్రాల సరిహద్దులో యిప్పటి జిల్లాల పరిపాలన వ్యవస్థను సాధ్యమైనంత వరకు మార్చకుండానే వుంచాలన్న సూత్రం దృష్ట్యానే పరిశీలించాము మార్పులు అవసరమైతే ఉభయరాష్ట్రాలమధ్య విశేషంగా సమాధానం కుదిరినపిమ్మట దాన్ని ఉపేక్షించరాని ప్రత్యేకపరిస్థితులు ఏర్పడివున్న సందర్భాలలోగాని జరగాలనే సూచించివున్నాము మేముసూచించిన మార్పులను, వదిలివేసిన వాటిని ఈక్రింది అంశాలు విశదీకరించగలవు చాందా జిల్లాలోని సిరొంచా తాలూకాను విశాలాంధ్రలో చేర్చాలని ప్రతిపాదించబడింది అయితే భౌగోళికంగా యిది తెలంగాణాకు చేరువగావుంది ఇది హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చబడలేదు

ఈ ప్రాంతంలో ప్రజలలో నూరింట 51 2 మంది మాత్రమే తెలుగు మాట్లాడతారు ఎనిమిదేళ్ళక్రితం ఈ తాలూకా అప్పర్ గోదావరి జిల్లాలో భాగంగా వుండేది కనుక విశాలాంధ్రలో చేర్చాలంటారు తాలూకా యథాతథ పరిస్థితిని మార్చాలన్న వాదానికి అనుకూలంగా తగినన్ని కారణాలు కనిపించలేదు

ఈ సూత్రాలనుబట్టే బీదర్‌జిల్లా పూర్తిగా హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చివేయబడింది ఈ జిల్లాలో పెక్కు భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు నూరింట 39 మంది మరాఠీ 28 మంది కన్నడం 16 మంది ఉర్దూ, 15 మంది వంతున తెలుగు మాట్లాడతారు పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ జిల్లాకు హైదరాబాద్‌తోను ప్రస్తుతం తెలంగాణాతోను కూడా ఎక్కువ సాన్నిహిత్యం వుంది జిల్లాలో ముఖ్యమైన నది మంజీరా ఈ నదీ జలాలు విశేషంగా మెదక్ జిల్లాకు వినియోగపడుతున్నాయి జిల్లాలోని మరాఠీ భాష మాట్లాడే తాలూకాలకు రైళ్ళద్వారాను కన్నడం మాట్లాడే తాలూకాలకు రహదారుల ద్వారాను హైదరాబాద్ నగరంతో సంబంధం వుంది కన్నడం మాట్లాడే ప్రజలు గల తాలూకాలు బెంగుళూరు మైసూర్‌లతో సంబంధం లేకుండా మామూలు వున్నట్లే మరాఠీ మాట్లాడే తాలూకాలు బొంబాయికి ఎంతో దూరంలో వున్నవి ఏవైనా విపరీతమైన పరిస్థితులు ఏర్పడితే తప్ప కేవలం వాయవ్య దక్షిణ ప్రాంతాలలో ప్రచారాన గల భాషల దృష్ట్యా విభజించరాదని మేము అభిప్రాయపడుతున్నాము కనకనే ఈ జిల్లాను శేషించిన హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చాలని సూచించాము

మేము సూచించిన సరిహద్దులతో కొత్త హైదరాబాద్ రాష్ట్రం 45 300 చతురపు మైళ్ల వైశాల్యం 1 13 00 000 జనాభా కలిగి పరిపాలనకు అనువైన ఏక ఖండంగా వుండగలదు

ఆంధ్ర సరిహద్దులు

మడకశిరా తాలూకాకై కన్నడుల వాదం అనుచితమని ఫజల్ ఆలీ కమిషన్ ప్రకటన

మద్రాస్ నగరం భావిపై ఆంధ్రులవాదం చెల్లనేరదని స్పష్టీకరణ

ఆంధ్రరాష్ట్ర-మద్రాసు సరిహద్దు సమస్యలు రాయబారాల ద్వారా చాలమట్టుకు పరిష్కారమైనట్లే ఆంధ్ర-కర్ణాటక సమస్యలు కూడా పరిష్కారం కానవచ్చునని, ఫజల్ ఆలీ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. బళ్ళారిలో కొంత ప్రాంతం ఆంధ్ర రాష్ట్రానికి చెందవలసిందేననీ, అనంతపురం జిల్లాలోని మడకశిర తాలూకాకై కన్నడులు చేస్తున్న వాదం సముచితం కానేరదనీ కమిషన్ తెలుపుతున్నది.

మద్రాసు నగరం భావి విషయంలో తాము చేసిన నిర్ణయానికి తిరుగు లేదని, నగరం భావిపై ఆంధ్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు చెల్లనేరవని కూడా కమిషన్ స్పష్టీకరించింది.

నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాల పూర్తి పాఠమిది

ఇప్పటి ఆంధ్రరాష్ట్రం సరిహద్దులను యింతకు ముందు అధ్యాయాలలో చెయ్యబడిన సూచనల దృష్ట్యానే నిర్ణయించవలసి వుంది ఆంధ్ర- ఒరిస్సా, ఆంధ్ర- మద్రాసు సరిహద్దుల నిర్ణయం, ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల మార్పు—ఈ అంశాలనే మూడు ప్రాంతాల విషయంలోను కూడా ఆంధ్ర రాష్ట్రం తెలుపుతున్న హక్కుల దృష్ట్యా పరిశీలించవలసి వుంది

ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దు విషయం 18 వ అధ్యాయంలో చర్చించబడింది ఈ సరిహద్దు విషయంలో కొత్త మార్పు లేవీ ప్రతిపాదించబడలేదు దక్షిణాన ఆంధ్రరాష్ట్రం సరిహద్దుల విషయంలో ఈ వరకే ఒర్పులు జరుగుతూ వున్నవి ఆంధ్రరాష్ట్రం దక్షిణ నైఋతి సరిహద్దులను సరిహద్దు నిర్ణాయక సంఘం నిర్ణయించిందని ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ 1953 మార్చి 25 వ తేదీన పార్లమెంటులో ప్రకటించివున్నారు ఆంధ్ర ప్రభుత్వం కూడా మాకు అందజేసిన మెమోరాండంలో చిత్తూరుజిల్లాలోనివున్నాయి తిరుత్తణి చిత్తూరు తాలూకాలలోని ప్రాంతాలను గురించి, తమిళులకు ... జనాభా వివరాలు గ్రామాలవారీగా భాషలు ఎందరు మాట్లాడేవారు ఎంతో తెలిపే వివరాలు లభించిన పిదపనే పరిశీలింపవచ్చునని పేర్కొన్నారు

ఈ విషయంలో జరిగిన ... కొంత వరకు ఫలించింది మద్రాసు ఆంధ్ర సరిహద్దు వివాదాలు ఉభయ ప్రభుత్వాల మధ్య రాయబారాలద్వారా సంతృప్తికరంగానే పరిష్కారం కావచ్చు. ఈ సందర్భంలో మేము ప్రత్యేకంగా ఏ సిఫారసులనైనా చెయ్యడం అవసరం కాదనే భావిస్తున్నాము.

ఇదే విధంగా ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు సమస్యకూడా పరిష్కారం కావచ్చు. ఉభయ పక్షాలకు ఒడంబడిక కుదరకపోతే సాధ్యమైనంతవరకు జిల్లా సరిహద్దులనే పరిగణించాలని మేము చేసుకొన్న స్థూలమైన సూత్రాలన్ని అతిక్రమించవలసిన అవసరం కనిపించదు మైసూరులోని బళ్ళారి జిల్లా భవిష్యత్తును, అనంతపురం జిల్లాలోని మడకశిర తాలూకా భవిష్యత్తును గురించి మాత్రమే మేము కొంతవరకు పరిశీలించాము

మైసూరులోని యిప్పటి బళ్ళారి జిల్లాలోని భాగాలు తమకు చేరాలంటూ ఆంధ్రులు చేస్తున్న వాదాన్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నాలుగవ అధ్యాయంలో విపులంగా పరిశీలించాము కొన్ని ప్రాంతాలు తమవని ఆంధ్రు లంటున్న బీదర్ జిల్లా భావినిగురించి పరిశీలించాము మడకశిర తాలూకా విషయమై కొంచెం క్లిష్టంగా వుంది ఈ తాలూకాలోని కొన్ని ప్రాంతాలు యిప్పటి మైసూరు రాష్ట్రంలోని లంకమై వున్నందున 1910 లో జరిగిన రాష్ట్రాల సంకల మార్పిడి ఉత్తరువు ... మైసూరు రాష్ట్రంలో చేర్చివేయబడినవి అయితే తాలూకాలో నూరింట 64 మంది కన్నడులే వున్న ప్రాంతం యిప్పటికీ మైసూరు రాష్ట్రానికి అనుకొని వుండడమే గాక కొత్తగా రూపొందించబడనున్న కర్ణాటక రాష్ట్రం ప్రాంతాలచే మూడు వైపుల చుట్టు ముట్టబడివున్నది

అనంతపురం జిల్లాను విభజించరాదని ఆంధ్రులు వాదించారు ఇది ... ఈ ... అనుకూలంగా వున్నది రాయలసీమ సమైక్యతకు సాధ్యమైనంతవరకు భంగం కలగరాదన్న వాదాన్ని మేము కూడా ఆమోదించలేక పున్నాం ... ఈ వాదానికి మరింత బలం చేకూరుతున్నది ... కోలార్‌లోని తెలుగు విశేషంగా మాట్లాడే ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో చేర్చడానికి నిరాకరించడం ఎంత హేతురహితమో మడకశిర తాలూకాను కన్నడంలో చేర్చే నిమిత్తం అనంతపురం జిల్లానుంచి విడదీయడం అంతటి హేతురహితమే.

ఇప్పుడు మనం మద్రాసు నగరం భావి సమస్యను పరిశీలించవలసి వున్నాము. కమిషన్‌కు సమర్పించిన మెమోరాండంలో ఆంధ్ర ప్రభుత్వం ఈ సమస్యను తిరిగి ప్రస్తావిస్తూ మద్రాసు నగరానికి ఆదిలో తెలుగు వారితో గల సంబంధాల చారిత్రకమైన విశేషంగా తన వాదాన్ని ఆధారం చేసుకొని నగరం విషయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరగాలని పేర్కొన్నది

నగరంపై సమిష్టి అధికారానికి ... వించబడిన ఏర్పాట్లు ఆచరణలో ఎంతవరకు సాధ్యం కావు ... నగరంలో ప్రస్తుత జనాభాలో మూడింట రెండువంతులకు పైగా తమిళభాష మాట్లాడేవారు ఈ పరిస్థితిలో నగరాన్ని ... మాట్లాడే రాష్ట్రం నుంచి వేరుచేయాలన్న వాదానికి అనుకూలంగా బలవత్తరమైన కారణాలు కనిపించవు కాగా వెనుకటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన మీదట యింతకు ముందే నగరం విషయంలో మేము చేసిన నిర్ణయాన్ని మార్చడం అవసరం, అభిలషణీయం కూడా కాదనే మేము తలపోస్తున్నాము

ఎనిమిది అధ్యాయంలో చెప్పిన ... మేము స్థూలంగా సూచించివున్న సూత్రాల ప్రకారం ప్రస్తుత కాలమాన పరిస్థితులను, మద్రాసు నగరానికి సంబంధించిన పూర్వచరిత్రకు సంబంధం లేదని కూడా ఈ సందర్భంలో చెప్పదలచుకున్నాము.

మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాల మధ్య దక్షిణ సరిహద్దు విషయమై ఆ తర్వాత ఒడంబడిక ద్వారా జరిగివుండే మార్పులను ... తీసుకోకుండా ఆంధ్రరాష్ట్రం 64,950 చతురపు మైళ్ళ వైశాల్యం, 2,09,00,400 జనాభా కలిగిన రాష్ట్రంగా వుండగలదు.

గంజాం, కోరాపుట్ జిల్లాలు

ఇప్పుడు విడదీసి ఆంధ్రకు చేర్చవలసిన అగత్యంలేదని ఫజల్ ఆలీ కమిషన్ తీర్పు

ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు సమస్యలను గురించి ఫజల్ ఆలీ కమిషన్ నివేదికలో క్రింది విధంగా పేర్కొనబడింది

ఒరిస్సాలోని మొత్తం కోరాపుట్‌జిల్లా యావత్తూ పర్లాకిమిడి ఎస్టేటు, గంజాం జిల్లాలోని పర్లాకిమిడి భాగాలు, గంజాం జిల్లాలోని ఛత్రపూర్ బరంపురం తాలూకాలలో కొన్ని భాగాలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాలని కోరబడింది ఈ భాగాలన్నీ కలిసి కోస్తా వెంబడిని ఆంధ్రరాష్ట్ర సరిహద్దు నుంచి చిలుకల్యా నదివరకు వున్నాయి

ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో, వంశధారా నదివరకు గల కోస్తాప్రాంతంలో ఒరియా ప్రజలు ఎక్కువగా గల ప్రదేశాలు ఏజెన్సీభాగాలు తనకు కావాలని ఒరిస్సారాష్ట్రం కోరింది

కోరాపుట్‌జిల్లా తమకు రావాలన్న ఆంధ్రుల వాదం ఎన్నో హేతువులపై ఆధారపడబడినట్టిది అందులో ప్రస్తుతం పరిశీలించవలసిన హేతువులలో ప్రధానమైంది కోరాపుట్‌జిల్లాకు ఆంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో వ్యాపారరీత్యా అతి సన్నిహితమైన సంబంధం కలదన్నట్టిది తక్కినప్రాంతాలు తమకు రావాలనడంలో ఆంధ్రులుచూపే ముఖ్యకారణం భాషావిషయకమైనట్టిది పర్లాకిమిడి ఎస్టేటు, ముఖ్యంగా బరంపురం పట్నము ఒరిస్సాలోని తెలుగు ప్రాంతాలుగా కోరబడ్డాయి

కోరాపుట్‌జిల్లాలో ఒరియా ప్రజలే అధిక సంఖ్యాకులు పైగా అక్కడి ప్రజలలో రమారమి నాలుగోవంతు మంది కోండు, పరజ భాషలను మాట్లాడతారు కాగా దీనిని తెలుగు ప్రాంతమనడానికి తగు కారణం కనిపించదు ఇక వ్యాపారరీత్యా ఈ జిల్లా ఆంధ్ర జిల్లాలతో సన్నిహిత సంబంధం కలిగివున్నదన్న ఒక్క కారణమూ ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చాలదు ఈ జిల్లాలో ఆదివాసి ప్రజలు ఎక్కువగాకలరు విశాఖపట్నం మీది అధికారం గల ప్రభుత్వం చేతిలోనే ఈ జిల్లా ప్రజల ప్రయోజనాలు అభివృద్ధి పొందగలవని ఆంధ్రులు చేసే వాదనకు తగు ఆధారం లేదు అందువల్ల కోరాపుట్‌ని ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చెయ్యడానికి మా దృష్టిలో తగు కారణం లేదు

పర్లాకిమిడి పర్లాకిమిడి కొండ ప్రాంతాల విషయంలో అవి ఒరిస్సా రాష్ట్రానికి చేర్చబడినప్పుడే వాటిని గురించి బాగా ఆలోచించబడింది ఆనాడు ఈ ప్రాంతాలు ఒరిస్సాకు చేర్చడానికి ముఖ్య కారణం పర్లాకిమిడి రాజా కోరికే ఒరిస్సాలో చేరాలన్న ఆయన కోరికను అప్పుడు సానుభూతితో పరిశీలించవలసి వచ్చింది అయినప్పటికీ పర్లాకిమిడి ఒరిస్సాలో చేర్చబడడం భాషా దృష్టితో కూడ సబబైనట్టిదే బరంపురం విషయంకూడ అటువంటిదే వీటి విషయంలో ఆనాడు జరిగిన నిర్ణయాన్ని ఇప్పుడు మార్చడానికి తగు కారణం కన్పించదు

ఈ రెండు ప్రాంతాలు గల గంజాం జిల్లాలో అత్యధిక సంఖ్యాకులు ఒరియా భాషనే మాట్లాడతారు నూటికి 15 మంది మాత్రమే తెలుగు మాట్లాడతారు అందువల్ల ఈ పరిస్థితిలో ఈ జిల్లాలో ప్రధానమైన కోస్తా ప్రాంతాన్ని విడదీసి వెయ్యడం అనవసరం

కాగా, ఒరిస్సానుంచి తీసివెయ్యవలసిన భాగాలు ఏమీ లేవని పైని చెప్పబడ్డ కారణాల వల్ల తేలింది అదే విధంగా ఒరిస్సాకు కలపవలసిన భాగాలు కూడా ఏమీలేవు శ్రీకాకుళం జిల్లానుంచి ఒరిస్సారాష్ట్రం కోరిన ప్రాంతంలో ప్రజలు నూటికి 89 మంది తెలుగు మాట్లాడేవారే ఇచ్ఛాపురం, సోంపేట టెక్కలి తాలూకాలలో కూడ ఇదే పరిస్థితి ఈ ప్రాంతాల పశ్చిమంగావున్న ఏజెన్సీప్రాంతాల పరిస్థితిలో మార్పు తేవలసిన కారణమేమీ లేదు

ప్రజల కనీసపు వాంఛల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ

లోహియా వర్గం నిరసన తెలుపుతుందట

కలకత్తా, అక్టోబర్ 8— సోషలిస్ట్ నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా నేడిక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, దేశప్రజల కనీసపు వాంఛలు ప్రభుత్వం పూరించనందుకు నిరసన తన వర్గం ఈ నెల 18 వ తేదీ యావద్భారతంలోను నిరసనదినం" ఆచరిస్తుందన్నాడు

ఈ బహిరంగసభ పశ్చిమ బెంగాల్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యాన జరిగింది

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఆర్థిక సహాయం, కార్మికులను తగ్గించే నికీకరణ తగదు దినకూలీల కనీసపు కూలి నిర్ణయం, భూస్థితిపై రాబడి పన్ను విధింపు, ప్రజలకు, పోలీసులకు మధ్య సన్నిహిత సంబంధం—అనే ఐదు సూత్రాలపై నిరసన దినం జరుపబడుతుందన్నాడు.

నెకోవాల్ దుర్ఘటనకు నష్టపరిహారం

పాకిస్తాన్‌కు మరొకమారు ఇండియా హెచ్చరిక

కరాచీ అక్టోబర్ 8—గడచిన మే 1 వ తేదీన జరిగిన నెకోవాల్ దుర్ఘటన సందర్భంగా పాకిస్తాన్ చెల్లించవలసిన 12 వేల రూపాయల నష్టపరిహారంగురించి భారత ప్రభుత్వం మరొకమారు హెచ్చరించినట్లు తెలుస్తున్నది

పాకిస్తాన్ సరిహద్దు సైనికులు హద్దులో కాశ్మీర్ ప్రాంతంలోని నెకోవాల్ గ్రామంలో ప్రవేశించి కాల్పులు సాగించి 12 మంది భారతీయులు మరణించడం పాఠకులకు విదితమే

చక్కెర, చెరకు ఉత్పత్తిదారుల సమావేశం

ఈ నెల 17 వ తేదీని కర్నూలు

కర్నూలు అక్టోబర్ 8— సిసి విధానం అమలుకు సంబంధించిన వివరాలను గురించి చర్చించడం కోసం ఈ 17 వ తేదీని కర్నూలులో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యబడుతున్నది ఈ సమావేశంలో ఆంధ్రలోని ఎనిమిది చక్కెర ఫ్యాక్టరీల నాలుగు చెరకు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగలరు

చక్కెర మార్కెట్ ధరను బట్టి ప్రభుత్వం చెరకుకు నిర్ణయించిన ధర ఫ్యాక్టరీకి అప్పగించబడే చెరకుకు అదనపు ధర చెల్లించబడడానికి ఈ సిస్టమ్" వీలు అవకాశం ఇస్తున్నది

ఈ విధానాన్ని చాల ఫ్యాక్టరీలు ఎరపడం లేదని లోగడ అసెంబ్లీలో ఎద్ద విమర్శలకు సమాధానమిస్తూ యిపై ఒక సమావేశాన్ని జరుపగలమని ముఖ్యమంత్రి హామీ యిచ్చివున్నారు

మలంపుజా ప్రాజెక్టు నిర్మాణం సంపూర్ణం

పాలఘాట్ అక్టోబర్ 8—మలబార్ మొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు మలంపుజ నిర్మాణం పూర్తి అయింది 10 సంవత్సరాలుగా మలబార్ ప్రజలు దీనికోసం ఆందోళన చేస్తున్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభలో రేపు మద్రాసు ముఖ్యమంత్రి కామరాజ నాడార్ ఉపన్యసిస్తారు ఈ ప్రాంతంలో నిర్మాణం పూర్తి అయినట్టు వివరణ సూచకంగా ఆయన ఆవిష్కరిస్తారు

మాస్కోలో ఇండియా చేతిపరిశ్రమల ప్రదర్శనం

లండన్, అక్టోబర్ 8—మాస్కో, గోర్కీ పార్కులో నేడు ఇండియా చేతి పరిశ్రమల ప్రదర్శనం ప్రారంభమైంది. ప్రారంభోత్సవసభకు ప్రముఖులైన సోవియట్ మంత్రులుహాజరైనారు.

1955 సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి తేదీ లోపల ... రు. 77,556-4-0 లు వసూలు అయినవి.

16 పెద్ద రాష్ట్రాలుగా ఇండియన్ యూనియన్ పునర్వ్యవస్థీకరణ

ఢిల్లీ, మణిపూర్, అండమాన్‌లు మాత్రమే కేంద్ర పాలిత ప్రాంతాలు

ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల వివరం

న్యూఢిల్లీ, అక్టోబర్ 9—

ఇండియన్ యూనియన్‌లో, యిప్పుడున్నట్టు 27 రాష్ట్రాలు కాక, 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు వుండాలని రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘంవారు సిఫారసు చేశారు.

హైదరాబాదు సంస్థానాన్ని విభజించి మరాఠీ జిల్లాలను బొంబాయిలోను, కన్నడ జిల్లాలను మైసూరులోను చేర్చాలన్నది కూడా వీరి సిఫారసులలో ప్రధానమైనదిగా వున్నది.

భాషల రీత్యా మాత్రమే కాక, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సంబంధాలను కూడా దృష్టిలో వుంచుకొని, తాము ఈ సిఫారసులను చేసినట్టు ఫజల్ అలీ కమిషన్‌వారు తమ నివేదికలో స్పష్టం చేశారు కూడా.

కొత్త రాష్ట్రాలు

[ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకారం]

	రాష్ట్రాలు	విస్తీర్ణం (చదరపు మైళ్లలో)	జనాభా (లక్షలలో)
1.	మద్రాసు	50,170	300
2.	కేరళ	14 980	136
3	కర్నాటక	72 730	190
4	హైదరాబాద్	45 300	113
5	ఆంధ్ర	64,950	209
6.	బొంబాయి	51 360	402
7.	విదర్భ	36,880	76
8.	మధ్యప్రదేశ్	171,200	261
9.	రాజస్థాన్	132 300	160
10.	పంజాబ్	58,140	172
11.	ఉత్తరప్రదేశ్	113,410	632
12.	బీహారు	66 520	385
13.	పశ్చిమ బెంగాల్	34,590	265
14.	అస్సాం	89,040	97
15	ఒరిస్సా	60,140	146
16.	జమ్మూ కాశ్మీర్	92 780	44

కేంద్ర పాలిత ప్రాంతాలు

1.	ఢిల్లీ	578	1,744,072
2.	మణిపూర్	8,628	577,635
3.	అండమాన్ అండ్ నికోబార్ దీవులు	3 215	30 971

రాష్ట్రాల పునర్నిర్మాణం

సమస్య స్వరూప స్వభావాలు

రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక మొత్తం నాలుగు భాగాలుగా వుంది. మొదటి భాగంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమస్య పుట్టుపూర్వోత్తరాలు వివరించబడ్డాయి. రెండవ భాగంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సమస్యల ప్రస్తావన, మూడవ భాగంలో యిప్పుడున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు కమీషను చేసిన సిఫార్సులు, నాల్గవ భాగంలో యీ సిఫార్సులు అమలు జరగడంవల్ల ఏర్పడే నూతన వ్యవస్థకు సంబంధించిన పరిపాలనాది సమస్యల పరిష్కారానికి చేయబడిన సూచనలు వున్నాయి.

ఈ పునర్నిర్మాణ సంఘం 1953 డిసెంబరు 29వ తేదీన నియమించబడింది. వివిధ రాష్ట్రాలలో వుండే ప్రజల శ్రేయస్సు, యావద్భారత దేశశ్రేయస్సుకూ అనుగుణంగా ఇండియన్ యూనియన్‌లోవున్న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సర్వ సమస్యలనూ నిష్పాక్షికంగా, వాస్తవిక దృక్పథంతో పరిశీలించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం యీ సంఘం నియమించబడింది. దీనికి శ్రీ సయిద్ ఫజలాలీ అధ్యక్షులు. రాజ్యసభ సభ్యులు శ్రీ హృదయనాథ్ కుంజ్రూ, శ్రీ కె. ఎమ్. పణిక్కర్‌లు యీ సంఘంలో సభ్యులు.

ఇండియన్ యూనియనులో యిప్పుడున్న వివిధ రాష్ట్రాలను గురించి యీ నివేదికలో క్రింది విధంగా పేర్కొనబడింది. 'ఇప్పుడు భారత దేశంలో మొత్తం 27 రాష్ట్రాలున్నాయి. ఇవి యిలా ఉండడానికి కారణాలు అనేకం. అందులో కొన్ని యాదృచ్ఛికమైనవి మరికొన్ని పరిస్థితుల ప్రభావంవల్ల. ముఖ్యంగా ఇండియాలో బ్రిటిషు అధికార విస్తరణకు సంబంధించినవి. దీనికితోడు పెక్కు స్వదేశ సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి అవలంబించిన విధానం కూడా కొంతవరకూ దోహదకారి అయింది. అసలు బ్రిటిషువారి హయాంలో ఇండియా రాష్ట్రాల క్రింద, స్వదేశ సంస్థానాల క్రింద విభజించబడడమే చాలా కాకతాళీయంగా జరిగింది. అలా జరగడానికి చారిత్రకమైన కారణాలేమీ లేవుకూడా. ఈ రాష్ట్రాలేవీ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యాను, ఆర్థికాది కారణాల చేతనూ, అప్పటి ప్రభువుల దృష్టిలో అవసరమనుకున్న రణతంత్రం, భద్రతల దృష్ట్యానూ యీవిధంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇలా వీటిని ఏర్పాటు చేయడంలో నాటి ప్రభువులు ప్రజల శ్రేయస్సునే ప్రధానంగా పరిగణించి ఏర్పాటు చేయలేదు. ప్రజల అవసరాలను గురించి కానీ అభిమతాలను గురించి కానీ అణుమాత్రమైనా ఆలోచించకుండా తమ చిత్తం వచ్చినట్లు ప్రవర్తించారు."

ఇండియన్ యూనియనులో వివిధ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు అనువైన సమయం ఏదీ? అనే విషయమై యెంత వంకా జరిగిన వాద, ప్రతివాదాలన్నింటినీ కమీషను శ్రద్ధగా విని సాకల్యంగా పరిశీలించింది. భారతదేశపు రాజకీయ పటాన్ని తిరిగి కొత్తగా గీయదలచుకున్నట్లయితే అందుకు యిప్పుడే తగిన సమయమని, సాధ్యమైనంత స్వల్ప వ్యవధిలో దేశంలో అత్యధిక సంఖ్యాకులైన ప్రజలకు బహు సంతృప్తికరంగా ఉండేటట్లు పూర్తిచేసి వేయడం మంచిదని పేర్కొన్నది.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను సంబంధించినంతవరకు క్రింది అంశాలను మనసులో పెట్టుకొని కమిషను తన సిఫారసులు చేసింది. "ఏ పరిస్థితులలోనూ ప్రస్తుత వ్యవస్థకంటే మెరుగుగా వుండగలదని నిర్ధారణ అయినప్పుడే కొత్త మార్పులు యోచించాలి. పైగా, యీ మార్పుల ఫలితంగా, స్థానిక ప్రజలకూ, మొత్తం దేశానికి శ్రేయస్సు చేకూరేటట్లు వుండాలి. అనగా, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనల ఫలితంగా దేశానికి అదనంగా విశేషవ్యయం కాకూడదు. పరిపాలనా యంత్రాంగంపై అదనపు భారం పడకూడదు. దేశపు పరిపాలన, రాజకీయ వ్యవస్థ అంతా జాతీయ సమైక్యత ప్రాతిపదికగా నెలకొల్పబడి వున్నదని కమీషను అభిప్రాయపడుతున్నది. రణతంత్ర రీత్యా, సరిహద్దు ప్రాంతాలలో పరిపాలనా వ్యవస్థ అంతా జాతీయ భద్రత ఏకంగా నిర్దేశించబడాలి. సరిహద్దు ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షపాలనలో లేనప్పుడు అవి కొంతవరకు గల పెద్ద రాష్ట్రాలను ఏర్పాటుచేయడమే మేలు.

పునర్నిర్మాణ సూత్రాలు

ఒక్క భాషో, ఒక్క సంస్కృతియో ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలను ఏర్పరచడం కానీ, పునర్వ్యవస్థీకరించడం కానీ సాధ్యమూ కాదు వాంఛనీయమూ కాదు. మొత్తం సమస్యనంతనూ నిష్పాక్షికమైన దృష్టితో పరిశీలించడం అవసరం. అనగా క్రింద పేర్కొన్న ఆరు అంశాలనూ మనస్సులో పెట్టుకొని ఆ ప్రకారం మొత్తం సమస్యనంతనూ పరిశీలించిన నాడు అది నిష్పాక్షిక పరిశీలనే అవుతుందని కమీషను అభిప్రాయపడింది.

1 సమర్థమైన పరిపాలన నెలకొల్పడానికి ఏక భాషను ప్రధానంగా పరిగణించవలసివున్నప్పటికీ రాజకీయ, ఆర్థిక, పరిపాలనాది యితర అంశాల ప్రమేయం లేకుండా అదే ప్రధాన కారణం కాకూడదు.

2 పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఏర్పాటు చేయబడిన సమష్టి మిశ్రమ రాష్ట్రాలలో కాని, వివిధ భాషలకు చెందిన వర్గాలవారి విద్యా సాంస్కృతిక అవసరాలూ, దృష్ట్యా, ఉత్తరోత్తరాలు జరుపుకోవడానికి తగు సౌకర్యాలన్నీ చేయబడేటట్లు చూడాలి

3 ఇతరత్రా పరిస్థితులన్నీ అనుకూలంగా వున్నప్పుడు ఆర్థిక, రాజకీయ, పరిపాలనాది సౌకర్యాల దృష్ట్యా సమష్టి మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం వున్నప్పుడూ, అన్ని వర్గాల ప్రజలకు సమానహక్కులూ, సమాన అవకాశాలూ లభించగల విధంగా తగు హామీతో నాటివి అలాగే కొనసాగనివ్వాలి

4 ఇండియన్ యూనియన్‌లో నివసిస్తున్న ప్రజలందరికీ ప్రాంతీయభేదాలు లేకుండా సర్వే సర్వత్ర సమానావకాశాలూ, సమానహక్కులూ లభించగలవన్న భారత రాజ్యాంగసూత్రాలకు విరుద్ధమైన 'స్వరాష్ట్రం' వాదాన్ని పూర్తిగా నిరసించాలి.

5 ఒక భాష, ఒక రాష్ట్రం అన్న సిద్ధాంతాన్ని త్రోసిరాజు చేయాలి. ఎందుకంటే భాషా సారూప్యాన్ని బట్టి చూసినప్పటికీ భాషారాష్ట్ర సిద్ధాంతానికి వ్యతిరేకం కాకుండా, ఒకేభాష మాట్లాడే ప్రజల రాష్ట్రాలు రెండు వుండవచ్చును గనుక, ఆచరణలో ఒకేభాష మాట్లాడేవారు - ఇండియన్ యూనియన్‌లో ప్రస్తుతం హిందీ మాట్లాడేవారితో సహా - అందరినీ ఒకే రాష్ట్రంలో ఎంపిక పరచడం సాధ్యం కాదు కనుక ఈ వాదాన్ని ప్రక్కన పెట్టాలి

6 ఇదే కాకుండా సమైక్య భారత జాతీయ భావాన్ని ప్రజల్లో విరివిగా ప్రచారం చేయడం ద్వారా ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఏర్పరచడంవల్ల ప్రజలలో ఏర్పడే ఏకాకి దృక్పథాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవడం

ఆర్థిక స్తోమతకూడా పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు చేయడంలో ప్రధానంగా పరిగణింపబడవలసి వున్నది. కాని యితర అంశాలతోపాటుగా దీన్ని పరిశీలించవలసి వున్నది. కొత్తగా ఏర్పరచబడబోయే రాష్ట్రాలు సాధ్యమైనంతవరకూ స్వయం పోషకంగా వుండాలి. అనగా, అవి తమ అభివృద్ధికి కావలసిన ధనంలో చాలా భాగాన్ని అవే సంపాదించుకోగలిగి వుండేటట్లుగా వాటిని ఏర్పరచాలి. అయితే, కేవలం ఆర్థిక కారణాలే ప్రధానంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడం సాధ్యం కాదు. అలాగే, పరిపాలనా సౌలభ్యం లోటుట స్వయం పోషకత్వం కూడా ప్రధాన కారణం కాజాలదు. ఇవే కాకుండా సాధ్యమైనంతవరకూ, వివిధ రాష్ట్రాల ఆర్థిక స్తోమతలో విశేషమైన తేడా లేకుండా చూడాలి. పరిపాలనా సామర్థ్యంతోపాటు, ఆర్థికాభివృద్ధిని, శ్రేయోస్సాధన కృషిని సునిశ్చితంగా సాగించగల పరిస్థితులలో వీలైనంతగా పెద్ద రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరించేటప్పుడు అక్కడి ప్రజల అభిమతాన్ని ప్రధానంగా పరిగణించాలి. కాని తుది నిర్ణయాలు చేసేటప్పుడు యితర అంశాలను కూడా దృష్టిలో వుంచుకోవాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను యోచించేటప్పుడు [illegible] దృష్టిలో పెట్టుకోవాలి కాని, వివిధ ప్రాంతాల [illegible] ఆధారంగా పెట్టుకొని చేసే వాదాలను విశేషంగా పాటించకూడదు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, భౌగోళిక పరిస్థితులకు ప్రధానాంశమే. అయితే [illegible] భౌగోళిక, [illegible] అంత ప్రాధాన్యమివ్వవలసిన పనిలేదు.

రాష్ట్రాల తరగతులు రద్దు

ఇప్పుడు ఇండియన్ యూనియనులో రాష్ట్రాలన్నీ "ఏ", "బి", "సి" తరగతులుగా విభజింపబడ్డాయి. ఈ విభజన కేవలం తాత్కాలిక అవసరాల దృష్ట్యా రూపొందించబడింది. అంతే కాని, ఇది భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో శాశ్వత లక్షణం కాదు. అందుచేత, పునర్వ్యవస్థీకరణ ఫలితంగా వివిధ రాష్ట్రాల మధ్య యిప్పుడున్న రాజ్యాంగ సంబంధమైన తేడాలు రద్దు చేయబడాలని కమీషను సిఫార్సు చేసింది.

"రాజప్రముఖ్" గిరీలు రద్దు

భారత రాజ్యాంగంలో 371 వ సూత్రాన్ని రద్దు చేయడం ద్వారా "బి" తరగతి రాష్ట్రాల అన్నిటినీ, "ఏ" తరగతి రాష్ట్రాలతో తుల్యమైన వాటిగా రూపొందించవచ్చు. ప్రజలలో అధిక సంఖ్యాకుల వ్యతిరేకులుగా వున్న ఈ రాజప్రముఖ పదవులను వెంటనే రద్దు చేయాలి. పైగా, ఈ పదవులు అలాగే వుండడం దేశంలో నెలకొల్పబడిన ప్రజాస్వామిక వ్యవస్థకు పూర్తిగా విరుద్ధం కూడా. ఇంతేకాదు. ఇది తక్షణమే రద్దు చేయాలనడానికి ఇతర కారణాలు కూడా చాలా వున్నాయి. ఒకవేళ, యీ రాజప్రముఖ్ గిరీని రద్దు చేసినప్పటికీ, ప్రస్తుతం ఈ పదవులను నిర్వహిస్తున్న సంస్థానాధిపతులకు ఇప్పుడున్న హక్కులూ, సౌకర్యాలూ పూర్తిగా రద్దు కాకూడదు.

(సి) తరగతి రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ ప్రజాభిప్రాయం విరుద్ధంగానే వుందని చెప్పాలి. వీటి పరిస్థితి చాలా అసంతృప్తికరంగా వుంది. ఇవి చాలా చిన్నవి. ఆర్థిక స్తోమత లేనివి. రాజకీయంగానూ, పరిపాలన దృష్ట్యానూ యిక్కడి పరిస్థితు లేమీ నిలకడగా లేవు. ఈ పరిస్థితులన్నిటిని గురించి బాగా ఆలోచించినమీదట కేంద్రం పరిపాలనలో వుండవలసిన యే రెండు మినహా మిగతా సి తరగతి రాష్ట్రాలన్నిటినీ పరిసర పెద్ద రాష్ట్రాలలో విలీనం చేసి వేయడమే ఏకైక మార్గమని కమిషను గట్టిగా అభిప్రాయపడుతున్నది.

హిమాచల ప్రదేశ్, కచ్, త్రిపురాలకు సంబంధించినంతవరకూ అక్కడ జరుగుతూ వున్న అభివృద్ధి కార్యక్రమాలు యథాతథంగా అమలు జరగడానికి వీలుగా వాటిపై తన అజమాయిషీని కేంద్ర ప్రభుత్వం మరికొంత కాలంపాటు కొనసాగించవలసి వున్నది. దేశ రక్షణ వగైరా ముఖ్య కారణాలవల్ల పరిసర రాష్ట్రాలలో విలీనం చేయడానికి వీలులేని మిగిలిన సి తరగతి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంత రాష్ట్రాలుగా పరిగణించాలి.

ఈ ప్రకారం జరిగినప్పుడు, ఇండియన్ యూనియన్‌లో (1) రాష్ట్రాలూ, (2) కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలూ అనే రెండు రకాల అంతర్భాగాలు వుండాలని కమిషన్ సూచించింది.

16 కొత్త రాష్ట్రాలు

సిఫారసుల వివరాలు

కమీషను నివేదిక మూడవ భాగంలో రెండు నుంచి 18 వరకూ వున్న 17 అధ్యాయాలలో తన సిఫార్సులను పొందుపరిచింది. వీటి ప్రకారం ఇండియాలో 16 రాష్ట్రాలూ, 3 కేంద్ర పాలిత ప్రాంతాలూ వుంటాయి. వాటి వివరాలు ఇవి—

1 మద్రాసు:

దిగువ సూచించిన సవరణలతో కూడిన ప్రస్తుత మద్రాసు రాష్ట్రం యథాతథంగా వుంటుంది

(ఎ) ఇప్పుడు తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో అంతర్భాగంగా వున్న అగస్తీశ్వరం, తోవల, కల్కుళం, విలవంకోడు, శెంకోట తాలూకాలు అయిదు యిప్పటి మద్రాసు రాష్ట్రానికి చేర్చబడాలి.

(బి) ఇప్పటి మద్రాసు రాష్ట్రంనుంచి మలబారు జిల్లా, దక్షిణ కెనరా జిల్లాలు, కోయంబత్తూరు జిల్లాలోని కొల్లేగాల్ తాలూకాలను వేరుచేయాలి. పైన పేర్కొన్న 4 తాలూకాలూ మద్రాసు రాష్ట్రానికి చేర్చడం భాషా, సాంస్కృతిక, భౌగోళిక కారణాలనుబట్టి అత్యంత సమర్థనీయము. విశేషించి, యిప్పుడు వాటిని అభిలషిస్తున్న స్థానిక ప్రజల కోరికకు అనుగుణంగానే ఉన్నది.

2 కేరళ:

క్రింది ప్రాంతాలతో కేరళ రాష్ట్రం ఏర్పాటు చేయబడాలి.

ఎ. మద్రాసు రాష్ట్రానికి బదిలీ చేయబడాలన్న 4 తాలూకాలు మినహా, మిగతా తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రం.

బి కొచ్చిన్ కోట, లక్కదీవులతో సహా మలబారు జిల్లా, దక్షిణ కెనరా జిల్లాలోని కాసరగోడ్ తాలూకా, అమినీదీవి దీవులూ

3 కర్నాటక:

కర్నాటకరాష్ట్రం క్రింది ప్రాంతాలతో ఏర్పాటుచేయబడాలి

(ఎ) బళ్ళారి, హోస్పేట, సిరిగుప్ప తాలూకాలూ, మల్లాపురం సబ్ తాలూకాలో తుంగభద్ర ప్రాజెక్టువున్న కొద్ది ప్రాంతం మినహా మిగిలిన మైసూరు రాష్ట్రం

(బి) బొంబాయి రాష్ట్రంలోని ధార్వార్, బీజాపూర్, ఉత్తర కెనరా, చాంద్‌గడ్ తాలూకా మినహా మిగతా బెల్గాంజిల్లా, వగైరా నాలుగు కన్నడజిల్లాలు

(సి) హైదరాబాద్‌లోని రాయచూర్, గుల్బర్గా జిల్లాలూ.

(డి) మద్రాసు రాష్ట్రంలో కాసరగోడ్ తాలూకా మినహా మిగతా దక్షిణ కెనరా జిల్లా

(ఇ) మద్రాసు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలోని కొల్లేగల్ తాలూకా.

(ఎఫ్) కూర్గు

బళ్ళారి తూర్పు భాగమంతా కర్నాటకం నుంచి విడదీసి ఆంధ్రకు చేర్చాలనీ అన్ని పరిస్థితులనూ సాకల్యంగా ఆలోచించిన మీదటనే తాము సిఫార్సు చేశామని నివేదికలో పేర్కొనబడింది. ఆంధ్రులకు తుంగభద్ర ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యాను, యిక్కడి ప్రజలు ఉభయ భాషలకు చెందినవారవడం చేతనూ, మిశ్రా తీర్పు, నాటి పరిస్థితులు యిప్పుడు మారిపోవడం చేతనూ తామీ నిర్ణయానికి వచ్చామని కమీషను సభ్యులు పేర్కొన్నారు ఇప్పుడు దేశం మొత్తంమీద రాష్ట్రాల సరిహద్దుల సవరణ పెద్దగా జరుగుతున్నందున, ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల మధ్య కూడా యిట్టి సవరణలు జరిగితే ఉభయులకూ లాభదాయకమేనని తాము అభిప్రాయపడినట్లు కూడా వివరించారు

4 హైదరాబాదు:

ప్రజల అభిమతానికి అనుగుణంగా, పెద్దగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు యిప్పటి హైదరాబాదు సంస్థానం యథాతథంగా వుండడానికి వీల్లేదు. హైదరాబాదు, సికిందరాబాదులలో ఉర్దూ మాట్లాడే ప్రజల ప్రత్యేకావసరాల దృష్ట్యా, జరిగేటటువంటి ఏర్పాట్లకు లోబడి హైదరాబాదు రాష్ట్రం దిగువ సూచించబడిన విధంగా పునర్వ్యవస్థీకరించబడాలి.

రాయచూరు, గుల్బర్గా లేకాక, మరాట్వాడ జిల్లాలుకూడా హైదరాబాదు రాష్ట్రంనుంచి విడదీయబడాలి. హైదరాబాదు పేరుతో స్వయం ప్రతిపత్తిగల మిగతా రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంతో సహా వరంగల్లు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, తెలుగు జిల్లాలూ, బీదర్ జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో వున్న మునగాల పరగణా చేరి వుంటాయి.

ఈ హైదరాబాద్ రాష్ట్రం 1961 లోనో, ఆ తరువాతనో జరిగే జనరల్ ఎన్నికలతో ఏర్పడబోయే రాష్ట్ర శాసనసభ మూడింట రెండువంతుల మెజారిటీతో అనుకూలంగా తీర్మానిస్తే అది ఆంధ్ర రాష్ట్రంతో చేరిపోవచ్చు.

5 ఆంధ్ర:

ఆంధ్రరాష్ట్రం ప్రస్తుతానికి యథాతథంగానే వుంటుంది. అయితే క్రింద సూచించిన చేర్పులూ, మార్పులూ మాత్రం జరగాలి బళ్ళారి జిల్లాలో సిరిగుప్ప, బళ్ళారి, హోస్పేట తాలూకాలూ, మల్లాపురం సబ్ తాలూకాలో కొంతభాగం ఆంధ్ర రాష్ట్రానికి చేర్చబడగలవు

మద్రాసు నగరం యథాతథంగా వుంటుంది దాని భవితవ్యానికి సంబంధించినంతవరకు తుది నిర్ణయం జరిగిపోయినట్లే భావించాలి.

6 బొంబాయి:

బొంబాయి రాష్ట్రాన్ని ఏకభాషా ప్రాంతంగాకంటే, బహు భాషల సమష్టి మిశ్రమ రాష్ట్రంగానే పరిగణించాలని కమీషను అభిప్రాయపడుతున్నది ఇందువల్ల బొంబాయి నగర భవితవ్య నిర్ణయ సమస్యకు సక్రమ పరిష్కారం లభించగలదని కమీషను అభిప్రాయపడుతున్నది నూతన బొంబాయి రాష్ట్రం క్రింది విధంగా ఏర్పడాలని కమీషను సూచించింది బనస్కాంత జిల్లాలోని అబూరోడ్డు తాలూకా, ధార్వారు, బీజాపూరు, ఉత్తరకనరా, బెల్గాం (చాంద్‌గడ్ తాలూకా లేకుండా) కన్నడజిల్లాలు నాలుగూ మినహా ప్రస్తుత బొంబాయి రాష్ట్రమూ, దానితోబాటు క్రింది ప్రాంతాలు అనగా

(ఎ) హైదరాబాదు లోని ఉస్మానాబాద్, బీర్, ఔరంగాబాద్, పర్భణి, నాందేడ్ మరాట్వాడా జిల్లాలూ.

(బి) సౌరాష్ట్ర

(సి) కచ్ చేర్చాలి.

7 విదర్భ:

మధ్యప్రదేశ్‌లోని బుల్డానా, అకోలా, అమరావతి, యోట్మల్, వార్ధా, నాగపూర్, భండారా, చాందాజిల్లాలను చేర్చి విదర్భ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటుచేయాలి.

8 మధ్యప్రదేశ్:

విదర్భరాష్ట్రం విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో

(ఎ) మిగతా 14 జిల్లాలూ

(బి) యావత్తూ భోపాల్, యావత్తూ వింధ్యప్రదేశ్ రాష్ట్రాలూ

(సి) మాళవ పరగణాల మినహా మిగతా మధ్యభారత్, రాజస్థాన్‌లోని కోటా జిల్లాలోని సిరోంజ్ సబ్ డివిజనూ చేరుతాయి

ఎక్కువ ఆర్థికస్తోమతుగల పెద్ద రాష్ట్రంలో చేరడంవల్ల భోపాల్ వింధ్యప్రదేశ్, మధ్యభారత్‌లకు విశేషమైన మేలుచేకూరగలదని కమీషను అభిప్రాయపడుతోంది ఈ రాష్ట్రానికి జబల్‌పూర్ కేంద్రంలో ఉంటుంది గనుక అదే దాని రాజధాని కాదగినదని సిఫారసు చేసింది

9 రాజస్థాన్:

సిరోంజిని కొత్త మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేర్చిన తరువాత యిప్పటి రాజస్థాన్‌లో దిగువ ప్రాంతాలు విలీనం చేయబడాలి

(ఎ) అజ్మీరు

(బి) బొంబాయి రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలోని అబూరోడ్డు తాలూకా, మాందసార్ జిల్లాలోని సునెల్ పరగణా, పంజాబు, హిస్సార్ జిల్లాలోని లోహారు సబ్ తాలూకా.

10 పంజాబు:

భాషవగైరా కారణాలచేత పంజాబును విభజించి పెప్సూ, హిమాచల ప్రదేశ్‌లను యథాతథంగా వుంచాలని చేయబడిన వాదాలన్నిటినీ కమీషను జాగ్రత్తగా పరిశీలించింది. యిదెంత మాత్రమూ సమర్థనీయం కాదని నిర్ణయించింది. ఇక్కడి భాషలను బట్టి, యితర అవసరాలను బట్టి చూస్తే పంజాబి భాషారాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం వాంఛనీయం కాదు ఇందువల్ల యీ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పైగా, పంజాబీరాష్ట్ర వాదాన్ని స్థానిక ప్రజలెవ్వరూ బలపరచడంలేదు. రెండవది, ఇందువల్ల ప్రత్యేక పంజాబీ రాష్ట్ర వాదం ప్రతిపాదించడానికి కారణమైన అపోహలేమీ తొలగిపోవు. ఇలాంటి రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడంవల్ల అటు భాషాసమస్యా పరిష్కారించబడదు. యిటు [illegible] సమస్యా పరిష్కరించబడదు. సంఘర్షణలు తొలగిపోవు. పైగా వృద్ధి అవుతాయి కూడా.

పెప్సూ, హిమాచల రాష్ట్రాలు చాలా చిన్నవి. తమంతట తాము నిలబడలేనివి. ఈ రెండు రాష్ట్రాలకూ తల ఎక్కువైన ఆర్థిక, పరిపాలనా సంబంధాల దృష్ట్యానూ పంజాబు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాల దృష్ట్యానూ చూసినప్పటికీ పెప్సూ, హిమాచల ప్రదేశ్‌లను పంజాబురాష్ట్రంలో విలీనంచేయడం సర్వవిధాలా సమర్థనీయం కాగలదు

పెప్సూ, హిమాచలప్రదేశ్‌లను విలీనం చేయగల్గిన కొత్త పంజాబురాష్ట్రం సంఘటితంగా వుండడమేగాకుండా ఇప్పుడీప్రాంతంలో వివిధ ప్రభుత్వాలు ఏరపెట్టిన అభివృద్ధిప్రణాళికలను మరింత సమర్థంగా అమలు జరుపగల స్తోమత దీనికి లభిస్తుంది కూడా.

11 ఉత్తరప్రదేశ్:

ఇప్పటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవలసిన అవసరం ఏమీ లేదు. అది యథాతథంగా వుంటుంది.

12 బీహారు:

దక్షిణ బీహారులో జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం అంత అవసరమూ కాదు; వాంఛనీయమూ కాదు. అయితే ఆ ప్రాంతపు ప్రత్యేకావసరాలను గుర్తించాలి.

సరైకెల్లా, ఖరస్వానులు బీహారులో భాగంగానే వుండాలి. బీహారు తూర్పు జిల్లాలలో రెండింటికి సంబంధించినంతవరకూ జరగవలసిన మార్పులు పశ్చిమ బెంగాలులో సూచించబడ్డాయి

13 పశ్చిమ బెంగాలు:

పశ్చిమ బెంగాలులో ఉత్తర భాగానికీ, మిగతా రాష్ట్రానికి యిప్పుడు భౌగోళికంగా ఎట్టి సంబంధం లేకుండా పోయింది. అందుచేత, మహానందనదికి తూర్పుగా పూర్ణియా జిల్లాలో కొంత భాగం తప్పని సరిగా యీ రెండు భాగాలనూ కలపడానికి కావాలి. అందుచేత, దాన్ని బీహారు నుంచి పశ్చిమ బెంగాలుకు చేర్చాలి. పైగా దక్షిణాదిని పౌర్‌హనా మినహా మన్‌భూమ్ జిల్లాలలోని పురులియా సబ్ జిల్లానుకూడా బీహారునుంచి పశ్చిమ బెంగాలుకు కలపాలి ఇందువల్ల వరదనివారణ వ్యవసాయాభివృద్ధి ప్రణాళికలనూ సులభంగా అమలు జరుపవచ్చు పైగా, పురులియా జిల్లా ప్రజలు మాట్లాడే భాషను బట్టి చూసినా యీ మార్పు అవశ్య వాంఛనీయము.

14 అస్సాం:

భౌగోళిక పరిస్థితుల దృష్ట్యానూ, సాంస్కృతిక చరిత్ర దృష్ట్యానూ, యిక్కడ నివసిస్తున్న వివిధ తెగల ప్రజల దృష్ట్యానూ, అస్సాం మిశ్రమ రాష్ట్రంగానే వుండాలి అస్సాంలో ఒక పార్వతీయ రాష్ట్రాన్ని ఏర్పరచాలనే కోరిక ఆచరణ సాధ్యంకాదు అస్సాం ప్రత్యేక పరిస్థితులదృష్ట్యా యిలాంటిది అవసరంలేదు ఇక్కడి పర్వత ప్రజల అభివృద్ధికి ప్రత్యేకశ్రద్ధ వహించి కృషిచేయాలి భారత రాజ్యాంగం ఆరవ షెడ్యూలు క్రింద ఏర్పడిన స్వతంత్ర సంస్థలు ఎలా పనిచేస్తున్నవో దర్యాప్తు చేయించాలి.

త్రిపురాను అస్సాంలో కలిపివేయాలి.

15 ఒరిస్సా:

ఒరిస్సా సరిహద్దులు దీర్ఘమైన వాదోపవాదాల తరువాత 1936 లోనే నిర్ణయించబడ్డాయి గనుక, వాటిని మార్చవలసిన అవసరంలేదు

16 జమ్ము-కాశ్మీర్:

ఎట్టి సిఫార్సులూ చేయలేదు

కేంద్ర పాలిత ప్రాంతాలు

పైన సూచించిన వాదనల క్రిందకు రాని మిగతా ప్రాంతాలన్నీ కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలని వ్యవహరించాలి. ఇవి మూడు

1 ఢిల్లీ:

ఢిల్లీయే ఇనక కేంద్రప్రభుత్వ రాజధానిగా వర్ధిల్లాలంటే [illegible] విధానాలను అవలంబించాలి. ఇతర దేశాలలో కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలలో వారికంటే ఇండియాలో కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలలో వున్న ప్రజలపని చాలా మెరుగ్గా వుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలకు భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ పార్లమెంటులో పూర్తి ప్రాతినిధ్యం కలదు. ఢిల్లీని యిలాంటి కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యాలి. విశేషమైన అధికారాలతో మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసే విషయమై కూడా ఆలోచించాలి

2 మణిపూర్:

ప్రస్తుతానికి మణిపూర్ కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా వుండాలి. అయితే, ఏనాటికైనా అస్సాం రాష్ట్రంలో కలిపివేయవలసివున్నదనే సంగతిని మరిచిపోకూడదు

3 అండమాన్ దీవులు

వీటి పరిస్థితి యథాతథంగానే వుండాలి మున్ముందు కేంద్ర ప్రభుత్వ పాలన క్రిందకు రాగల ప్రాంతాలు గురించి [illegible] తుది నిర్ణయం ఏమీ జరగకూడదు

ఈ విధంగా సూచించబడిన ప్రకారం కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాల స్వరూప స్వభావాలు క్రింది విధంగా వుంటాయి—

భారతదేశ సమైక్యత

కొన్ని రక్షణలు, హామీలు

భారతదేశ సమైక్యతను రక్షించవలసిన ఆవశ్యకతను పేర్కొంటూ యీ కమిషన్ యీ క్రింది అనివార్యాలను వెల్లడించింది. 'రాష్ట్రాల పునర్నిర్మాణం [illegible] యూనియనుకు [illegible] భారత రాజ్యాంగం [illegible]

ప్రాంతీయ దురభిమానాలను, సంకుచిత మనోభావాలను రేకెత్తించి ప్రజలను ఆగ్రహావేశాలకు లోను చేయడం, [illegible] ప్రత్యేక భాషావర్గానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే [illegible] భారతదేశం [illegible] ఆర్థిక, [illegible] వాటి ప్రభావం ప్రతి సంస్థమీద ప్రసరించాలి. [illegible] సమైక్యతకు అనేక శక్తులు పనిచేయడం ప్రారంభించాయి.

పునర్నిర్మాణం అనేదానికి యీ దేశంలో సముచితమైన స్థానం వున్నది అయితే దాని పరిమితులను గుర్తించాలి. కేవలం రాజకీయ విషయాలలోనే గాక ఆర్థిక విషయాలలో కూడా యూనియన్ యొక్క ఆధిక్యతను గుర్తించినట్లయితే, రాష్ట్రాల పునర్నిర్మాణం ఫలితంగా వుత్పన్నమయ్యే సమస్యలు ప్రధాన రాజకీయ వాగ్వాదాలుగా పరిణమించవలసిన అవసరంలేదు

పోతే యిప్పుడు కానవస్తున్న అభిప్రాయ భేదాలను తొలగింపచేయడానికిగాను క్రింది ఏర్పాట్లు జరగాలని సిఫారసు చేశారు—

(1) చాలినంత మంది విద్యార్థులున్నప్పుడు ప్రాథమిక పాఠశాలలో తమతమ మాతృభాషలలో విద్యాబోధన పొందడానికి భాషా ప్రయుక్తంగా అల్ప సంఖ్యాకులైన వారికి చట్ట రీత్యా హక్కును కల్పించాలి. భారత రాజ్యాంగంలో 347వ సూత్రం ప్రకారం యీ హక్కును అమలు జరపడానికి తగు అధికారాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి

భారత రాజ్యాంగంలో 347వ సూత్రం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిలలో వివిధ భాషలను ఉపయోగించడానికి అనువైన విశేషాలను రాష్ట్ర ప్రభుత్వాల సలహాతో క్రోడీకరించి దాన్ని అమలు జరపడానికి తగు చర్యలు తీసుకోవాలి.

కొన్ని రాష్ట్రాలలో ఉద్యోగ మివ్వడానికి, పాఠశాలలో చేర్చుకోవడానికి ముందు ఆ రాష్ట్ర వాసి అవునో కాదో ముందుగా తేల్చుకునే పద్ధతిని కొన్ని రాష్ట్రాలలో అమలులో వుంది ఇందువల్ల మైనారిటీ వర్గాలవారికి చాలా అపకారం జరుగుతోంది అందుచేత భారత రాజ్యాంగం 16 (3) సూత్రం ప్రకారం ఇండియా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నియమాల తీవ్రతను సడలిస్తూ తగు శాసనం చేయాలి రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షలలో ఎవరైనా అభ్యర్థి ఆయా రాష్ట్రాల ప్రధాన భాషతోపాటు యూనియన్ అధికార భాష అయిన ఇంగ్లీషు, హిందీలలోగాని ఆ రాష్ట్రంలో నూటికి 15 లేక 20 మంది అల్పసంఖ్యాకులు మాట్లాడే మరే భాషలోనైనాగాని పరీక్ష ఇవ్వడానికి అవకాశం కల్పించాలి

2 అభివృద్ధి లోపంగావున్న ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి సంస్థలను నెలకొల్పే విషయాన్ని పరిశీలించాలి

3 తమ ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడ్డాయనే అభిప్రాయాలు వెలిబుచ్చే సందర్భాలుంటే వాటి నిజానిజాలను పరిశీలించడానికి ప్లానింగ్ కమిషన్ సభ్యులను కూడా చేర్చుకుని ఒక శాశ్వత సంస్థను నెలకొల్పాలి

4 అభివృద్ధి వ్యయం దేశంలోని వివిధ ప్రాంతాలకు సమంగా లభించేటట్లు చేయడానికి గాను పరిశ్రమలను నెలకొల్పడంలో యావత్ భారత దేశానికి ఏకైక విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించాలి

5 ఆల్ ఇండియా సర్వీసులలో క్రొత్తగా చేరినవారిలో నూటికి యాభై వంతులు ఆ రాష్ట్రానికి చెందినవారై వుండకూడదనేది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. అయితే క్రింది పదవుల నుంచి ప్రమోషనుల ద్వారా భర్తీ చేసే పదవుల సంఖ్య పోను మిగతా వాటిని పై విధంగా భర్తీ చేయాలి

ఇండియన్ సర్వీసు ఆఫ్ ఇంజనీర్లు, ఇండియన్ ఫారెస్టు సర్వీసు, ఇండియన్ మెడికల్ సర్వీసుల వంటి ఆల్ ఇండియా సర్వీసులను నెలకొల్పాలి

ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన ఉద్యోగులను కేంద్రంనుంచి రాష్ట్రాలకు, రాష్ట్రాలనుంచి కేంద్రానికి బదిలీ చేయడానికి ఏర్పాట్లు జరగాలి

6 ఆల్ ఇండియా సర్వీసులు, సెంట్రల్ సర్వీసులలోకి క్రొత్తగా చేరేవారికి చదవవలసిన సిలబసులో భారతదేశచరిత్ర, భూగోళం, మత విషయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటిని చేర్చాలి

ఆల్ ఇండియా కవితర సర్వీసులకు నిర్వహించబడే పోటీ పరీక్షలలో హిందీ భాషను గుర్తించడానికి విధానాన్ని నిర్ణయించేటప్పుడు యితర భారతీయ భాషలకు తగిన ప్రోత్సాహం లభించాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి

7 ఏ రాష్ట్ర హైకోర్టులోని మొత్తం జడ్జీలలో మూడవ వంతు ఆ రాష్ట్రానికి చెందినవారై వుండకూడదు

8 పరిపాలనా వ్యవహారాలకు, విద్యావిషయాలకు హిందీ భాషను, యితర ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టిన తర్వాత కూడా కొంత కాలంపాటు మన విశ్వవిద్యాలయాలలోను, ఉన్నత విద్యా సంస్థలలోను ఆంగ్ల భాషకు ప్రాధాన్యం వుండాలి

9 ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వ అధీనం క్రింద వుండాలి ఆ విశ్వవిద్యాలయంలో హిందీ బోధనా భాషగా వుండాలి [illegible] కేంద్ర విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలి [illegible] దక్షిణాది భాషలను చదువుకోవడానికి ఏర్పాటు చేయాలి

10 పబ్లిక్ సర్వీసు కమిషన్లు వీలైనంత వరకు ఒక రాష్ట్రం కంటె ఎక్కువ రాష్ట్రాలకు కలిపి నియమించబడాలి.

ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా వున్న పబ్లిక్ సర్వీసు కమిషన్ల విషయంలో కూడా ఆ కమిషన్లలోని ఉద్యోగులను జాయింట్ కమిషన్ల మాదిరిగానే రాష్ట్రపతి నియమించాలి.

11. అల్ప సంఖ్యాక భాషా వర్గాలకు రక్షణలను అమలు జరపడంలో గవర్నరు సహాయం తీసుకోవాలి.

విభజన సమస్యలు

కొన్ని జాగ్రత్తలు

ఫజల్ అలీ కమిషన్, తాను సూచించిన విధంగా రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకొనేందుకు వచ్చే ఫైనాన్సు కమిషన్ విచారణలు ప్రారంభించడానికి ముందుగానే జరగాలని కోరుతూ క్రింది సిఫారసులను కూడా చేసింది.

క్రొత్తగా నిర్మింపబడిన రాష్ట్రాల తాత్కాలిక యిబ్బందులను తట్టుకోడానికి కొంత అప్పులను మంజూరు చేయవలసివుంటుంది

కొత్త రాష్ట్రాలకు రెవిన్యూ, పెట్టుబడి ఖాతాల నుంచి యిచ్చే గ్రాంటులు, దీర్ఘకాలిక ఋణాలు సమగ్ర సమీక్షకు పూర్వం ప్రస్తుత ప్రాతిపదికపై, వీలైనంత ప్రాతిపదికపై, వీలైనంత త్వరలో మంజూరు చేయాలి.

శాసన రీత్యాను, అభివృద్ధి కార్యక్రమాలకు యిచ్చే గ్రాంటులు, దీర్ఘకాలిక ఋణాలు వాటికి ప్రస్తుతం వర్తించే నిబంధనల దృష్ట్యా భారత ప్రభుత్వం వాటిని తిరిగి నిర్ణయించాలి

భారత రాజ్యాంగంలో 278 వ అధ్యాయం మేరకు చేసే చెల్లింపులను కొనసాగిస్తూ కొత్త రాష్ట్రాలకు జనాభా వారీగా ఫైనాన్సు కమిషన్ పరిస్థితిని తిరిగి సమీక్షించే వరకు కేటాయించాలి

భారత రాజ్యాంగంలో 264 (బి) అధ్యాయాన్ని సవరించే లోపుగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అధీనంలో వున్న పార్టు సి రాష్ట్రాలకు చెందిన విభక్త మొత్తాలలోని సక్రమ వాటాలను అవసరమైన సందర్భాలలో జనాభా వారీగా క్రొత్త రాష్ట్రాలకు పంచిపెట్టాలి

ఆస్తులు, అప్పులు సర్వసామాన్యంగా అన్నింటికి వర్తించేటట్టువంటి ఆచరణ యోగ్యమైన సూత్రాల ఆధారంగా విభజించాలి.

పార్టు 'సి' రాష్ట్రాల ఆర్థిక సర్దుబాట్లు ఎక్కువ విస్తృతంగా జరగవలసిన పని లేదు అయితే, ప్రస్తుత పరిస్థితిని, ఆ ప్రాంతాల అవసరాలను సమీక్షించి దానిని ప్రాతిపదికగా తీసుకోవాలి

ఆస్తి, అప్పుల విషయంలో అంతిమ పరిష్కారం సత్వరంగా జరగడానికిగాను ప్రత్యేక సంఘాన్ని నెలకొల్పే విషయం తప్పక పరిశీలించాలి.

నీటి హక్కులు మొదలయినవాటి విషయంలో ప్రస్తుతం అమలులో వున్న అంతర రాష్ట్రీయ ఒడంబడికలను వాటి యొక్క మూలసిద్ధాంతాలకు భంగం లేకుండా సరిదిద్దవలసిన అవసరం వున్నది పునర్నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొన్న వెంటనే యీ సమస్యను పరిశీలించాలి.

పరిపాలనా సిబ్బందియొక్క నైతికశక్తి క్షీణించకుండా కట్టుదిట్టాలు చేయడంలోను, పరిపాలనా సామర్థ్యం దెబ్బతినకుండాను గట్టి చర్యలు తీసుకొనే విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని యీ కమిషన్ ఉద్ఘాటిస్తున్నది. వివాదగ్రస్త ప్రాంతాలలోని ప్రభుత్వాల యొక్క పరిపాలనా సిబ్బందియొక్క బాధ్యత కొంతకాలంవరకు ఎక్కువ అయ్యే అవకాశం వున్నందున పై విషయాలు అత్యవసరమైనవి

రాష్ట్రప్రభుత్వాల సిబ్బందిలో మంజూరు పొందిన తరగతుల పునర్నిర్మాణం, వివిధ శాఖల సంవిధానాలకు అవసరమైన ప్రాధాన్యమిచ్చి, కొన్ని ప్రధాన సూత్రాలకు లోబడి ఉద్యోగుల ఇష్టాయిష్టాలకు అవకాశమిచ్చి, ప్రభుత్వ శాఖలలో అట్టి కలగలుపు అవసరమైనదీ లేనిదీ నిర్ణయించి, ఆ ఉద్యోగి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవాడో అక్కడ ఆయన సీనియారిటీని పరిగణించి, క్రొత్త రాష్ట్రాల అవసరాలను పరిశీలించి కొనసాగాలి

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సిబ్బంది విలీనం చేయడానికి నెలకొల్పబడే సంఘం అందరి విశ్వాసం చూరగొనేదిగా వుండాలి సిబ్బంది సంలీనం విషయంలో యివ్వబడిన నిర్ణయాలపై ఒక అపీలు చేసుకోవడానికే అనుమతించబడుతుంది

పునర్నిర్మాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత క్రొత్తగా ఏర్పడే కొన్ని పరిపాలనా వ్యవస్థలు ప్రస్తుతం వున్న జిల్లాల సంఖ్యను, జిల్లాల సరిహద్దులను సమీక్షించి పరిపాలనా వ్యవస్థ అవసరమైనంత వరకు పునర్నిర్మించాలి

ఇద్దరి సభ్యుల విభిన్నాభిప్రాయాలు

ఈ కమిషన్ అధ్యక్షులకు బీహారు రాష్ట్రంతో దీర్ఘకాలిక సంబంధం వున్నందున ఆ రాష్ట్రానికి సంబంధించిన విచారణలలో గాని, ఆ వివాదాల నిర్ణయం విషయంలో గాని ఆయన ఎట్టి సంబంధం పెట్టుకోలేదు ఈ నివేదిక హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లకు సంబంధించిన విషయాలు మినహా పూర్తిగా ఏకగ్రీవంగా తయారైంది. ఆ రెండు ప్రాంతాలను గురించి అధ్యక్షులు, సభ్యులు శ్రీ కె. యమ్. పణిక్కర్ భిన్నాభిప్రాయాలను ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్‌ను గురించి కమిషన్ అధ్యక్షులు ప్రకటించిన నోట్‌లో ఆ ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతంగా వుండాలని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను గురించి శ్రీ పణిక్కర్ ప్రకటించిన నోట్‌లో, ఆ రాష్ట్రాన్ని విభజించి, మీరట్, ఆగ్రా, రోహిల్‌ఖండ్, ఝాన్సీ డివిజన్‌లను (డెహ్రాడూన్, పిల్లిభిత్ జిల్లాలు మినహాగా) [illegible] డివిజన్‌ను, మధ్య భారత్‌లోని నాలుగు ఉత్తర జిల్లాలను కలిపి ఒక కొత్త యూనిట్‌ను నెలకొల్పాలని సిఫారసు చేశారు.

ఆంధ్ర భూసంస్కరణాల కమిటీ నివేదిక

కర్నూలు, అక్టోబర్ 9 ఆంధ్ర భూసంస్కరణల కమిటీ నివేదిక వచ్చే నెలలో ప్రభుత్వానికి అందచేయబడగలదని [illegible] పేర్కొన్నాయి. ఈ కమిటీ [illegible] జూన్‌లో నియమించబడినది.

ట్యూబులలో ఎందుకు



సీసాలలో కాకుండాను
* దినములుపరిశుద్ధము గాను చురుకుగాను ఉండును.
* మలినము కాజాలదు.
* వలసినంత తీసికొన వీలగుటచే అతి వచ్చుట రాదు.

తలనెప్పి కండరముల నెప్పులు గుండె జలుబులకు
కలకత్తా కెమికల్ వారి వస్తువు
దక్షిణ ఇండియా ఆఫీసు.
5/149, బ్రాడ్వే, మద్రాసు-1.

రత్నపురుషవేషాం

బంగారు చేర్చబడినది మేహము, విక్లాక, అత్యుష్ణము, పాటుమాలిక కాళ్లతిపులు. ఇతర వరములకు సంబంధించినవ్యాధులు. మూత్రవ్యాధులు మొదలగువానిని హరించి బలమును, కాంతిని ఇచ్చును. రెండు డబ్బాలు చాలును,
20 తు. డబ్బా రు. 3-12-0 వి పి 1/-
ఇండియన్ మెడిసన్ హౌస్,
లక్ష్మీటాకీసు రోడ్డు-విజయవాడ-2



సూపర్ ఇండియా


ఎరుపు రింగును గమనించుడు

IT 1720

స్థాపితము: 1920 సం॥రం.
సమస్త దర్మ వ్యాధులకు, తెలుపు (తుచ్చు బొల్లి) వగైరాలకు చికిత్సానిపుణులు. శేటాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ. గో. జిల్లా
(వయా) తిణుకు.

దక్షిణ రైల్వే
పబ్లిక్ నోటీసు

15-10-55 నుంచి బొంబాయి, కలకత్తా యేరియాలలోని స్టేషన్లనుంచి మద్రాసు సెంట్రల్ కు బుకింగ్ చేయబడు నశించని సరకును (స్మాల్ పెరిషబుల్) అన్ని పార్శిల్సు, ఇదివరకువలె సాల్ట్ కొటార్స నది కాకుండ, బేసిన్ బ్రిడ్జి రైల్వే స్టేషను ఆవుకొని కొట్టగా సెలక్టు లబ్బలేని పార్శిల్సు ఆఫీసునుండి డెలివరీ చేయబడును.

రీజినల్ ట్రాఫిక్
సూపరింటెండెంటు, రాయపురం.



20 సంవత్సరముల గా (పఖ్యాతి జెందిన డాక్టర్ డి. అప్పారావు గారి టాన్సినాల్ 33,000 టాన్ సిల్సు, గొంతు కండలు కేసులలోపైగా ఆపరేషన్ లేకయే కాకశము గావించి కొన్ని. 40 గినములకు రు 9/-, 20 దినములకు రు 5/-. టాన్సినాల్: పనుస్త పలన ఆ. రేషన్ లేకయే సూక్ష్మముగా చిన్న బుడ్డి 4-8-0, చిన్నది 2-8-0 అన్ని మందుల షాపుల్లో దొరకును. కాటలాగు ఉచితము.
టాన్ సినాల్ లేబ రేటరీ,
13 గోవిందప్పనాయకన్ వీధి, మద్రాసు.1

Edited Printed and Published by NARLA VENKATESWARA RAO at the Indian Express Press Old Madras Club compound CLUB HOUSE, Mount Road Madras.

1956 జూన్ పిమ్మట నెహ్రూచే ఆస్ట్రేలియా సందర్శనం

కేసీ అభిప్రాయం

న్యూఢిల్లీ, అక్టోబరు 7—1956 వ సంవత్సరం రెండవ భాగంలో ఇండియా ప్రధాని పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ ఆస్ట్రేలియా సందర్శించగలరనే ఆశాభావాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీలో వున్న ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మిస్టర్ ఆర్. జి. కేసీ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానాన్ని ప్రధానికి శనివారం ఉదయం వ్యయంగా అందజేస్తానని కూడా తెలియజేశారు.

ఆసియా సమస్యలపై "శిఖరాగ్ర చర్చలు" జరపడానికి కింకా సమయం రాలేదని మిస్టర్ కేసీ అన్నారు. చైనీస్ రిపబ్లిక్ బల ప్రయోగాన్ని పూర్తిగా విరమించుకొన్నట్లయితే ఆసియా సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదమివ్వగలదని చెప్పారు.

డాక్టర్ రాధాకృష్ణన్ కు ఆహ్వానం

మిస్టర్ కేసీ నేటి వుదయం ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ ను కలుసుకొని ఆస్ట్రేలియా సందర్శించవలసిందిగా కోరారు.

ఇండియా సాంస్కృతిక శాఖామంత్రి శ్రీ గుల్జారీలాల్ నందాను కూడా ఆస్ట్రేలియన్ మంత్రి కలుసుకొన్నారు. ఇండియా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక తన నేతతో ముగ్గుణ్ణి చేసిందని మిస్టర్ కేసీ ప్రకటించారు. ఈ ప్రణాళిక రచన తుది ఘట్టంలో పడిన విషయం వారికు లకు విదితమే.

కేసీ, నెహ్రూ సమావేశం

45 నిమిషాలపాటు చర్చ

న్యూఢిల్లీ, అక్టోబర్ 8—ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మిస్టర్ కేసీ నేడు భారత ప్రధాని పండిట్ నెహ్రూతో 45 నిమిషాలసేపు సంభాషించారు. ఈ సంభాషణలో అంతర్జాతీయ పరిస్థితి, ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా పరిస్థితి ప్రత్యేక దృష్టితో సమీక్షించబడింది.

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి ఇక్కడ వున్న నాలుగు రోజులలోను భారత ప్రధానితో ముందుగా నిర్ణయించుకున్న సమావేశం మిదే.

మిస్టర్ కేసీ భారత ప్రధానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానాన్ని స్వయంగా అందజేశాడని తెలుస్తున్నది.

రష్యాలో నెహ్రూ పర్యటన చిత్రం

లండన్ లోని రాయబార కార్యాలయోద్యోగులకు ప్రదర్శనం

లండన్, అక్టోబరు 7—ఇండియా ప్రధాని ఇటీవల చెకొస్లోవేకియా, రష్యా, హంగరీ, యూగోస్లావియా, రోమ్, లండన్ లలో చేసిన పర్యటనపై నిర్మించబడిన చిత్రాన్ని ఇండియా ఫిలిం సొసైటీవారు గత రాత్రి ఇక్కడ ప్రత్యేకంగా వివిధ రాయబార కార్యాలయాల ఉద్యోగులకు, తదితరులకు ప్రదర్శించారు.

ఈ చిత్ర మిచ్చేది శాంతి సందేశమని పార్లమెంటులో లేబర్ పార్టీ సభ్యుడు, ఇండియా ఫిలిం సొసైటీ అధ్యక్షుడు అయిన మిస్టర్ జూలియన్ సిల్వర్ మన్ అహూతులను ఆహ్వానించిన సందర్భంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

చెకొస్లోవేకియా, రష్యా, హంగరీ యూగోస్లోవియా, ఇటలీ తదితర పాశ్చాత్య ఆసియన్ రాజ్యాల రాయబారుల కార్యాలయోద్యోగులు ఈ ప్రదర్శనను తిలకించిన వారిలో కలరు.

ఉక్కు ఉత్పత్తి

రష్యా విధాన విశిష్టత

కలకత్తా, అక్టోబర్ 8—ఇండియా ప్రభుత్వం ఇనుము, ఉక్కు ఉత్పత్తి శాఖ డిప్యూటీ కంట్రోలర్ శ్రీ ఆర్. ఎన్. దత్తు నేడిక్కడ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లోని భిలాయ్ ఉక్కు కర్మాగారంలో ఉక్కు ఉత్పత్తికి రష్యన్ విధానం ప్రవేశ పెట్టబడనున్నదన్నారు. ఆయన ఇటీవల రష్యాలో పర్యటించివచ్చిన భారతీయ ఉక్కు నిపుణుల ప్రతినిధి వర్గంలో సభ్యుడు. ఉక్కు ఉత్పత్తి రష్యన్ విధానం అత్యంత సమర్థమైనదని ప్రతినిధివర్గం వారు అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు.

రష్యాలో చాల నాణ్యమైన ఉక్కు వివిధ రకాలలో ఉత్పత్తి చెయ్యబడుతున్నదని, వాలినా రష్యాలో 450 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతున్నదని, 50 లక్షల టన్నుల మొదలు 60 లక్షల టన్నుల వరకు ఉక్కు ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీలు రష్యాలో కలవని, చిన్న చిన్న ఫ్యాక్టరీలను నడిపితే నష్టం రాదని కూడా నిర్ధారణబడిందని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పలకాలను చెందిన ఉక్కును ఉత్పత్తి చేస్తే నష్టం రాగలదో ఆరకాల ఉక్కును చిన్న ఫ్యాక్టరీలలో ఉత్పత్తి చెయ్యడం లాభదాయకమని భావించబడిందని ఆయన తెలిపారు.

తూర్పు జర్మనీకి ఇండియా తేయాకు

బెర్లిన్, అక్టోబర్ 8—ఈ ఏడాదిలో తూర్పు జర్మనీ ఇండియానుంచి 300 టన్నుల తేయాకు ఖరీదు చేయనున్నట్లు తూర్పు జర్మన్ ప్రభుత్వం నేడిక్కడ ప్రకటించారు.

పెప్సూ, పంజాబ్ ల జలప్రళయంలో వేలాది ప్రజల మరణం

పంటలకు, ఆస్తిపాస్తులకు అపార నష్టం

జలంధర్, అక్టోబర్ 8—పంజాబ్ లో వరదలవల్ల సంభవించిన నష్టాన్ని యిదమిత్థంగా అంచనా కట్టడం సాధ్యపడక పోయినప్పటికీ "కనీసం కొన్ని వేల మంది అయినా మరణించి వుంటారు"ని నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నారు. పశువులు ఇంతకన్నా ఎక్కువ నష్టమై వుంటాయని కూడా భావించబడుతున్నది. వరద దెబ్బకు గురి అయిన అన్ని జిల్లాల నుంచి వరదతీత ప్రారంభమైనట్లు వార్తలు నేడు వస్తున్నప్పటికీ పంటలకు విపరీతంగా నష్టం సంభవించిందని, కొన్ని గ్రామాలకు గ్రామాలే కొట్టుకొని పోయినవని వార్తలు వస్తున్నవి.

తక్షణమే వరదబాధితులకు విరాళంగాను, అప్పులుగాను సహాయం చేయడానికై ఒక కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భీమసేన్ సచార్ నేడొక ప్రకటనచేస్తూ బాధితులకు సహాయం చేయడానికి కోటి రూపాయలు కేటాయించినట్టు వివరించారు.

జలంధర్ డివిజన్ ఒక్కదానికే కలిగిన నష్టం అపారంగా వున్నదని వార్తలు వస్తున్నవి. ఈ డివిజన్ కమిషనర్ సుకుల్ సేన్ ఒక ప్రకటనచేస్తూ 75 లక్షల మంది అతి దారుణమైన కష్టాలకు లోనైనారని అన్నారు.

ఆయన ఇంకా కింది విధంగా ప్రకటించారు.

"వేలాది ప్రజలు మరణించారు. పశువులు కూడా వేలకొలదీ చచ్చిపోయినవి. పంటలు నాశనమైపోయినవి. పాతళ్ళలోను, ఇతరత్రా వున్న ఆహారపదార్థాలు నష్టపడినవి. వేలాది ఇళ్ళు కూలిపోగా లక్షలకొలది ప్రజలు నిర్వాసులైనారు.

"రోడ్లు, కాలువలు, వంతెనలు, రైల్వే లైన్లు అన్నీ ధ్వంసమైపోయినవి. వీటిని మరమ్మత్తుచేసి, తిరిగి యథాస్థితికి తీసికొని రావడానికి కొన్ని మాసాలవరకు సాధ్యంకాదు." పంజాబీలకు సహజమైన ధైర్యోత్సాహాలతో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనవలసిందిగా ప్రజల నుద్బోధిస్తూ అచ్చువేసిన కరపత్రాలు విశేషంగా పంచబడుతున్నవి. ప్రభుత్వం ప్రమాదాన్ని గుర్తించిందని పూర్తిగా సహాయం చేయగలదని కూడా అందులో హామీ ఇవ్వబడింది. వరదలో చిక్కుకొని పోయివున్న ప్రాంతాలలో విమానాల ద్వారా ఆహారపదార్థాలు ఎడవేయబడుతున్నవి.

జలంధర్ డివిజన్ లోని అన్ని ప్రాంతాల నుంచి వరదతీత ప్రారంభమైనట్లు నేడు వార్తలు వస్తున్నవి. గత సోమవారం నుంచి సంబంధం పూర్తిగా తెగిపోయివున్న అమృతసర్ ను నేటి ఉదయం పడవల మీద చేరడానికి వీలైంది వరదతీత ప్రారంభమైనప్పటికీ లోపలి ప్రాంతాలు దాదాపు అయిదు అడుగుల లోతు వరకు నీటిలో మునిగే వున్నవని కూడా తెలుస్తున్నది. గురుదాస్ పూర్ జిల్లా ఇంకా ఇతర ప్రపంచంతో సంబంధం లేకుండానే వుండిపోయింది.

150 గ్రామాల తుడిచివేత

పెప్సూ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాకు చెందిన సుల్తాన్ పూర్ డివిజన్ లో 150 గ్రామాలు పూర్తిగా కొట్టుకొని పోయినవని, 3,000 దాకా పశువులు చచ్చిపోయినవని పెప్సూ ముఖ్యమంత్రి బ్రిష్ భన్ నేడు అంబాలా విమానాశ్రయంలో చెప్పారు. ఆయన అప్పుడే విమానంలో వరద పీడిత ప్రాంతాలలో తిరిగివచ్చారు.

పెప్సూ రాష్ట్రంలో మొత్తం 400 మైళ్ళమేర వరద ముంచెత్తిందని, పంటలకు సంభవించిన నష్టం కొన్ని కోట్లవరకు వుంటుందని కూడా ముఖ్యమంత్రి అన్నారు. లూధియనా జిల్లాకు చేరడానికి వీలు లేకుండా పోయినందున వేల పౌనుల కొలదీ తిను బండారాలు విమానాలద్వారా పడవేయబడినవి.

గురుదాస్ పూర్ జిల్లాలోని వరదపీడిత ప్రాంతాలలో తిను బండారాలను పడవేస్తూ వుండగా పఠాన్ కోటవద్ద ఒక విమానం బలవంతంగా దిగి పోవలసి వచ్చింది. విమానానికి నష్టం సంభవించలేదు. దానిలో నివారుకూడా సురక్షితంగానే వున్నారు. వరద బాధితులకు వసతి చూపించడానికై పంజాబు పెప్సూ రాష్ట్రాలకు నేడు 4000 గుడారాలను దేశరక్షణశాఖ పంపించింది. వివిధ రైలుమార్గాలమీద రైళ్ళ రాకపోకలకు విఘాతం కలిగినందున ఇన్స్యూర్, వస్తువులను, పార్శిల్సును పోస్టు ఆఫీసులు తీసికొనజాలవని పంజాబ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకటించారు. అయితే ఆహార పదార్థాల పార్శిల్సు మాత్రం తీసుకొనబడగలవని కూడా ఇందులో పేర్కొన్నారు. మామూలు ఉత్తరాలు చాలా ఆలస్యం కావచ్చునని కూడా హెచ్చరించారు.

పాకిస్తాన్ పంజాబులో నష్టం

రావినది వరద ప్రమాదంనుంచి పాకిస్తాన్ పంజాబు రాష్ట్రంలోని గ్రామాలను రక్షించడానికై అన్ని గ్రామాలనుంచి పట్టణాలనుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పంపివేయబడుతున్నారు.

లాహోర్ ప్రాంతంలో నష్టం మరింత దారుణంగా వుంది.

షేక్ పురాను వరదనీరు చుట్టుముట్టివేసింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు 40,000 పౌనుల ఆహార పదార్థాలను వరదపీడితులకు పడవేసినవి.

యమునానది వరద పెరుగుదల

న్యూఢిల్లీ, ఆగస్టు 9—యమునానదివరద మట్టం నేటి మధ్యాహ్నం 11 గంటలకు 675.6 అడుగుల వరకు పెరిగింది. అంతే

ప్రమాదసూచికకు పైగా మూడడుగుల 6 అంగుళాల వరకు వరద మట్టం పెరిగినదన్నమాట.

ఇంకా వరదమట్టం పెరుగుతూనే వున్నదని కూడా తెలిసింది.

గబగబా పెరిగి పోతున్న యమునానది వరద ఢిల్లీ నగరంలోని కొత్త ప్రాంతాలకు ప్రాకింది.

నది పడమటివొడ్డుపైగా పారుతున్న యమునానది వరద బెలారోడ్డు, జమునా బజార్, జమునా గ్రామాలను ముంచివేసింది.

క్వాదిసియాఘట్టంలోని శరణార్థుల నివాసాలు అన్నీ మునిగిపోయినవి.

లాల్ ఖిల్లా వరకు వరద నీరు

లాల్ ఖిల్లా వరకు వరద వచ్చింది. ఖిల్లా గోడలను వరద నీరు తాకుతున్నది. 1947 లో యమునానది 675.9 అడుగుల దాకా పొంగినప్పుడు ఒక్కసారి మాత్రమే లాల్ ఖిల్లా గోడలను వరద నీరు తాకింది. గత 24 గంటలలోను యమునా నది 1.8 అడుగులు పెరిగింది.

నెహ్రూ పర్యటన

ప్రధాని పండిట్ నెహ్రూ, హోంశాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ నేడు వరద పీడిత ప్రాంతాలలో పర్యటించారు.

పంజాబ్, పెప్సూ రాష్ట్రాలు రెండింటికి చెరివొక 5,000 రూపాయలను ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ మంజూరు చేసింది.

కాంగ్రెసు పౌరదళాలద్వారా బాధితులకు సహాయకార్యక్రమాలను నిర్వహించవలసిందిగా పంజాబ్, పెప్సూ కాంగ్రెసు సంఘాలను కార్యదర్శి శ్రీమన్నారాయణ్ హెచ్చరించారు.

ఆల్ ఇండియా కాంగ్రెసు సేవాదళ్ ప్రధానాధికారి ఇమామ్ దార్ త్వరలోనే వరద పీడిత ప్రాంతాలలో పర్యటించగలరని తెలుస్తున్నది.

ఢిల్లీలోని వరదపీడిత ప్రాంతాలలో కూడా కాంగ్రెసు సేవాదళ్ కృషిచేస్తున్నది. వివిధ రాష్ట్రాలలోను వరదబాధితుల సహాయకార్యక్రమాలకు ఆల్ ఇండియా కాంగ్రెసు సంఘం ఇంతవరకు 68,000 రూపాయలను ఖర్చుపెట్టింది.

కాశ్మీర్ లో వరదలు

పంటలకునష్టం కలిగిందని ముఖ్యమంత్రి ప్రకటన

శ్రీనగర్, అక్టోబర్ 8—కాశ్మీర్ ముఖ్యమంత్రి బక్షీ గులామ్ మహమ్మద్ గతరాత్రి ఇక్కడ ఉపన్యసిస్తూ అనంతనాగ్ జిల్లాలో పందలాది ఎకరాలభూమి ఇటీవల కురిసిన వర్షాలవల వచ్చిన వరదలో మునిగిపోయిందని అన్నారు.

వరద పీడిత ప్రాంతాలలో పర్యటించి ఆయన నేడు తిరిగి వచ్చారు.

పంటలకు ఈ వరదవల్ల విపరీతమైన నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పారు.

వరద నివారణ కార్యక్రమాలను గురించి సలహా లివ్వడానికై ఇంజనీయరులదళం ఒకటి పంపించబడిందనికూడా ఆయన వెల్లడించారు.

ఇండియా మంత్రిపై పోలీసు నిఘా

వార్త అత్యవసరమని మైసూరు ప్రభుత్వం ఖండన

బెంగుళూరు, అక్టోబర్ 8—ఇండియా ప్రభుత్వం ఉత్పత్తి శాఖామంత్రి శ్రీ కె. సి. రెడ్డి ఇటీవల బెంగుళూరు వచ్చినప్పుడు ఆయనపైన ఇద్దరు సి. ఐ. డీలను రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని సాయిక వార్తాపత్రిక 'కిడి' ప్రకటించిన వార్త పూర్తిగా అసత్యమని ఇలాంటి అసత్య వార్తలు ప్రకటించబడుతున్నందుకు ప్రభుత్వం చాలా చింతిస్తున్నదని వివరిస్తూ నేడొక ప్రకటన వెలువడింది.

డాక్టర్ హాటా ఇండియా ప్రయాణం

జకార్తా, అక్టోబర్ 7—ఇండొనీషియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ హాటా ఈ నెలలోను, వచ్చే నెలలోను ఇండియా, బర్మా, సింహళాలలో పర్యటన చేయబోతున్నట్లు ప్రధాని అలీ సస్త్రోఅమిద్జోజో నేడు ప్రతినిధుల సభలో ప్రకటించారు.

డాక్టర్ హాటా ఆయా దేశాల ప్రభుత్వాల ఆహ్వానంపై వెళుతున్నారు.

బీహారు రాష్ట్రంలో పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన కీర్తిశేషుడు శ్రీ గుప్తేశ్వర్ పాండేకు ఆయన శౌర్యసాహసాలకు పరిగణనగా రాష్ట్రపతి పోలీసు అండ్ ఫైర్ సర్వీస్ పతకం బహూకరించబడింది.

దలైలామాచే బుద్ధగయ సందర్శనం

వచ్చేయేడు

ఖట్మండూ, ఆగస్టు 7—1956 లో బుద్ధగయలో జరుగనున్న గౌతమబుద్ధుని 2500 వ వార్షికోత్సవానికి దలైలామా, పంచన్ లామా హాజరు కానున్నట్లు లాసానుంచి అతి విశ్వసనీయమైన వార్త చేరినది.

దలైలామా ఇదివరకు టిబెట్, చైనాలు దాటి వెళ్ళలేదు. వచ్చేయేడు నాటి ప్రపంచ బౌద్ధ మహాసభ సందర్భంలో ఆయన నేపాల్ చక్రవర్తి ఆహ్వానంపై నేపాల్ కూడా సందర్శించవచ్చునని తెలుస్తున్నది.

రూప్ కుండ్ విషాదగాథ

నూరేళ్ళనాడు జరిగిందని లక్నో విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల నిర్ణయం

లక్నో, అక్టోబరు 6—రూప్ కుండ్ సమీపంలో జరిగిన విషాదగాథ నూరు సంవత్సరాలనాడు ఎప్పుడో జరిగి వుంటుందని లక్నో విశ్వవిద్యాలయం మానవజాతి శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.

రూప్ కుండ్ వద్ద పడివున్న కళేబరాల ఎముకలు, ఇతర వస్తువుల పరిశీలన తర్వాత తాత్కాలికంగా ఈ నిర్ణయం చేయబడిందని ప్రకటించబడింది.

రూప్ కుండ్ లోని ఆస్థి పంజరాలు పురాతత్త్వ శరీరభాగాలు పరిశీలించగా, అవిస్త్రీలవి పురుషులవి, టిబెట్ ప్రాంతం వారివి కూడా కావచ్చని, వాయవ్యభారతం వారివో, టిబెట్ సహజ పంజాబీలవో కావచ్చునని, శిక్కులకూడా కావచ్చునని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ఇది టిబెట్ పైదండయాత్ర కు వెళ్ళిన జమ్మూ రాజుల సేనాని జోరావర్ సింగ్ సైన్యంలోని వారివనే వాదాన్ని శాస్త్రజ్ఞులు ఖండిస్తూ ఈ కంకాళాల ఎక్కువ భాగం యుద్ధాలలో పోయినవి కాదని, ఈ కాలాలలో దయలు, గాయాలువున్నవి కనిపిస్తున్నందున సైనికులనడానికి అవకాశం లేదని నిర్ణయించారు.

ఈ పురాతన లక్నో విశ్వవిద్యాలయం మానవజాతి శాస్త్రశాఖాధ్యక్షుడు డాక్టర్ డి. ఎన్. సి. పి. మజుందార, ఆయన మరుగురు సహచరులు శ్రీయుతులు డి. కే. సేన్, ఆర్. డి. సింగ్, బ్రజేష్ పర్మ పరిశీలించారు.

భారతీయ ప్రతినిధివర్గం రాక

పెకింగ్, అక్టోబర్ 7—డాక్టర్ సి. వి. రామస్వామి అయ్యర్ నాయకత్వంకింద బయలుదేరిన భారత విశ్వవిద్యాలయాల ప్రతినిధి వర్గం సెప్టెంబర్ 29 వ తేదీని పెకింగ్ చేరింది. ఆ ప్రతినిధివర్గం వారు పికింగ్ లోని వివిధ రకాల స్కూళ్ళను, విద్యా సంస్థలను దర్శించారు.

అక్టోబర్ నాలుగవ తేదీని పెకింగ్ విశ్వవిద్యాలయంలో వారి గౌరవార్థం స్వాగత సభ ఏర్పాటు చేయబడింది. చైనా విద్యార్థులు, అనంతరం భారత ప్రతినిధి వర్గ సభ్యులు సంగీత కచేరీ చేశారు.

భారత ప్రతినిధి వర్గ నాయకునికి చైనా అధ్యక్షుడు మావ్ సెటుంగ్, ప్రధాని చౌ-ఎన్-లై స్వాగతమిచ్చారు.

మావో, చౌల స్వాగతం

పెకింగ్, అక్టోబర్ 8—ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత విశ్వవిద్యాలయ ప్రతినిధి వర్గం పెకింగ్ లోని వివిధ విద్యాసంస్థలను సందర్శిస్తున్నది.

అక్టోబర్ నాల్గవతేదీన భారతీయ ప్రముఖుల గౌరవార్థం పెకింగ్ యూనివర్సిటీలో విందు వినోదాలు జరుపబడినవి. భారత ప్రతినిధివర్గం నాయకుడు డాక్టర్ సి. పి. రామస్వామి అయ్యర్ కు చైనీస్ రిపబ్లిక్ చెయిర్మన్ రిపబ్లిక్ చైర్మన్ మావో సేటుంగ్, ప్రధాని చౌ ఎన్-లైలు స్వయంగా స్వాగతం చెప్పారు చైనీస్ విద్యార్థులు, భారతీయ ప్రతినిధులు నాటక చేరీ జరిపారు.

తదుపరి డాక్టర్ రామస్వామి అయ్యర్ ప్రసంగిస్తూ ఇండియన్ విద్యార్థులు చైనా చైనీస్ విద్యార్థులు ఇండియా సందర్శించడం ముమ్మరం హెచ్చగలదనే ఆశాభావాన్ని ప్రకటించారు.

చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్ స్థాయి సంఘం ఉపాధ్యక్షురాలు మదాం సన్ యెట్ సేన్ నేటి ఉదయం పెకింగ్ లో ఇండియా ఆరోగ్యశాఖ మంత్రిణి శ్రీమతి రాజకుమారి అమృత్ కౌర్ ను కలుసుకొన్నది.

ఆస్ట్రియాకు రష్యన్ ఆయుధాలు

వియన్నా, అక్టోబర్ 6—రష్యా వాగ్దానం చేసిన ఆయుధాల కానుకలో తొలిభాగంగా ఒక ప్రెయిన్ నిండా సోవియట్ మందుగుండు ఆస్ట్రియా సరిహద్దు ఆస్ట్రియన్ భాగానికి చెందిన ఒక ప్రతినిధి వియన్నా చేరారు.

రేడియో

(అక్టోబర్ 11, మంగళవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా): 7-15 మద్రాసు వీ వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా), మధ్యాహ్నం: 1-0 మద్రాసు ఏ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 (ఠి). సాయంత్రం 5-30 మామర్తి సరోజిని (గా). 6-0 సంగీత శిక్షణ. 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేష సమితీ; ప్రవరాయుగోష్ఠి, ప్రకటనలు, ధరలు, వాతావరణం. 7-10 (తె వా). 7-15 పురాణ కాలక్షేపం; 7-30 (ఠి). 7-40 చర్చవేదిక; 8-0 దాలిపర్తి పిచ్చిహరి (నా). 9-0 (ఆం. వా). 9-15 ప్రసంగం (ఆం). 9-30 దేవాత రాజారావు (వీ); 10-00 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 కె. ఎస్. కృష్ణన్; 8-0 జంత్రసమ్మేళనం; మధ్యాహ్నం: 12-30 టి. ఎస్. కల్యాణం; 1-0 మహిళామండలి — పాట; వచనరామాయణం—సుందర ... నా శిరోమణి, పంచవస్త్రపహరణ, ... సిద్ధి: అహం స్వయం సమృద్ధి—ప్రసంగం: పి కిల్పం: మంగళం; 1-30 (ఠి). 1-40 (హిం. వా). 1-50 (ఠి). 4-0 (స్టూ. ఠి); సాయంత్రం 5-30 లక్ష్మీకాంతా నటరాజన్ (వీ); 6-0 సంగీతసారం (తిరుచ్చినుండి రి.). 6-25 కె. కాంతిమారి; 7-0 (స్టూ. ఠి). 7-30 (ఠి). 9-0 (స్టూ ఠి); 9-15 ధాంతేందూసే కావ్యపఠనం (హిం); ఆర్ నారంగవాణి. 9-30 విజయవాడ వలె; 10-0 (ఠి). 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె వా): 7-15 (స్టూ. ఠి): 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (స్టూ. ఠి). 1-30 (ఆం వా). 1-40 (ఠి); 1-50 (తె వా): 2-0 నిలయవిద్వాంసులు (నా); 2-15 ఎస్. ఎస్. వల్లి (వీ). 4-0 మాలతీ దామోదర్ (గా); సాయంత్రం 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. ఠి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం. 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 కున్నక్కుడి వెంకటరామఅయ్యర్ (గా). వి. సేతురామయ్య (వ), కోయంబత్తూర్ ఎస్. రామస్వామి (మృ). 9-0 (ఆం. వా): 9-30 లలితగీతం (తిరుచ్చినుండి రిలే). 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (ఠి): 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా). 7-15 టి. సులోచన (వీ). 7-15 గీత్, ఘజల్, 8-0 (ఆం. హిం. వా). 8-30 బాలకృష్ణరావ్ ఖుర్షీ ఖయాల్, బజాజ్ ప్రైజ్ (తరువాత్). 8-45 ఘజల్; మధ్యాహ్నం: 12-30 (ఠి); 1-0 (ఠి); 1-50 (తె. వా). సాయంత్రం: 5-30బాలకృష్ణరావ్ ఖుర్షీ ఖయాల్ పూరియా (తీన్ తాళ్). 5-45 ఘజల్, గీత్, 6-30 (స్టూ. ఠి): 6-40 స్థానిక ప్రకటనలు, 6-45 గ్రామసీమ—గీతావళి: డి. సుశీల, 7-0 (తె. వా): 7-15 గ్రామసీమ—గ్రామసంచారి డైరీ: ప్రసంగం, ప్రగతి నివేదిక, వార్తలు, అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం, 8-0 ప్రస్తుత విశేషం, 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 8-20 గీతావళి: డి. సుశీల. 8-30 టి. సులోచన (వీ). 9-0 (ఆంతు వా). 9-30 ఎరిక్ నాటిక (ఉ)—లగన, త్రిలోక్ సింగ్ సాగర్, 10-15 బాలకృష్ణరావ్ ఖుర్షీ, ఖయాల్, 10-30 ప్రసార సమాప్తి.

(మిగతా 5 వ కాలంలో)

(6 వ కాలం తరువాయి)

అడోక్సు
శ్రేష్ఠమైన ఫిలిం అని ప్రపంచ మంతటా ప్రసిద్ధి చెందియున్నా, మీ కెమెరాకు కూడా ఎదే శ్రేష్ఠమైనది.
జర్మనీలో చేయబడింది.
ప్రతిచోట ఫోటో డీలర్లందరి వద్ద దొరుకును.



ఏ ఇతర బ్యాటరీకన్న ఉత్తమమైనది

ఈ బ్యాటరీ ఉత్తమమైనది సిల్వర్ ఎక్సైడ్

పోర్ విక్ కు అభివందనములు

★ ఇదివరలో విధిజంచే తగడులు మెల్లిమెల్లిగా అరిగిపోయి బిరాకు 'నాశనం' చెందటం చేత బ్యాటరీ మన్నిక తగ్గిపోయేది. ఇప్పుడా తగడులు పోర్ విక్ తో తయారు చేయబడుతున్నాయి. ఇవి బ్యాటరీ మన్నికలో అరిగిపోని సూక్ష్మాతిసూక్ష్మ రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్.

★ ఈ ప్రత్యేక దీర్ఘ కాలం మన్నే సి. వి. 95 మిశ్రమ లోహపు తగడులు విభజకాలు మన్నికమీద ఆధారపడి వుండడం లేదు తమ దీర్ఘ కాలపు మనుగడను అవి చేకూ పదర్శించగలవు.

★ గట్టిగా వుండి విద్యుత్ ఆఘాతాలను తట్టుకోగల పై పెట్టె దీర్ఘ కాలం మన్నే తగడులను మించి మన్నేటట్టు సమూనా కావింపబడింది. ఇది గట్టిగా రబ్బరుతో తయారుచేయబడుతూంది.

మామూలు ఖరీదుకే

ఇప్పుడు భారతదేశంలో చేయబడుతున్నాయి

తయారీ: క్లోరైడ్ & ఎక్సైడ్ బ్యాటరీలు (...) దక్షిణ ఇండియాలోను, అన్ని స్థానాలలోను ... జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు-1.
(బ్రాంచీలు: కోయంబత్తూరు, బెంగుళూరు మరియు సికింద్రాబాద్.



మెరిసే తెల్లని పన్నులు మాత్రమేగాక గట్టి పుష్టియగు పనుకుదుళ్లు కూడానూ

'ఫొరెన్స్' మాత్రమే మీ పనుకుదుళ్లను పుష్టిగాను పన్నులను మెరిసే తెల్లగాను ఉంచును. పనుకుదుళ్లే వ్యాధులవల్ల పాడవకుండా కాపాడు సరైన పదార్థాలుగల టూత్ పేస్ట్ ఇది ఒక్కటే. డాక్టర్, ఆర్. జె. ఫొరెన్ డి. డి. ఎస్. చేత పరిపక్వం చేయబడ్డ ఈ ఆమోదిత టూత్ పేస్ట్ పనుకుదుళ్లకొరకు ప్రత్యేక గుణాలను కలిగియున్నది. కనుక ఉదయం మరియు రాత్రి మీ పన్నులను 'ఫొరెన్స్'తో తోమండి మెరిసే తెల్లని పన్నులు మరియు గట్టి పుష్టియగు పనుకుదుళ్లకూడా కలిగియున్నందుకు గర్వించండి!



పనుకుదుళ్ల నుంచి ఎంత కొంచం నెత్తురు వచ్చినా, అది తీవ్రమైన కుదుళ్ల జబ్బు కావచ్చును, మీ పనుకు దుళ్లను, ప్రతి ఉదయం, మరియురాత్రి 'ఫొరెన్స్'తో తోమండి, వాటి పరిస్థితి త్వరలో బాగౌతుంది.

మెత్తబడిన పనుకుదుళ్లకు మీ తక్షణ శ్రద్ధ అవసరం, వెంటనే ఆరంభించాలి 'ఫొరెన్స్'నువాడండి, దాన్ని నేడున్నూ, మరియు ప్రతి రోజున్నూ ఉదయం, మరియు, రాత్రి వాడండి. పనుకుదుళ్లను పుష్టియగు గట్టిగాచేసుకోండి.

రేగిన మెత్తని పనుకుదుళ్లను అలాగే ఉండనీయరాదు. 'ఫొరెన్స్'తో ఉదయం, మరియు రాత్రి, మెల్లగా తోమండి, అవి త్వరలో గులాబి రంగుగల పుష్టయిన వగును.



ఆర్ జె ఫొరెన్
డి. డి. ఎస్.

s-131

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి 18 సంచిక: 238
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
11-10-1955

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

కోస్తా జిల్లాలకు తుపాను దెబ్బ

మద్రాసు, అక్టోబర్ 10— నేటి ఉదయం 8-30 గంటలకు విశాఖపట్నానికి తూర్పుగా 350 మైళ్ళలో బంగాళాఖాతంలో తుపాను బయలుదేరిందని, ఇది ఉధృతమై పడమరగాను, వాయువ్యదిశగాను ప్రయాణంచేసి ఉత్తర సర్కారు తీరానికి తగుల వచ్చునని నేడు వాతావరణ పరిశోధనాలయం ప్రత్యేక ప్రకటన చేసింది. దీని ఫలితంగా వచ్చే 48 గంటలలో ఆంధ్రలో బాగా గాలితో వర్షం పడవచ్చునట.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై విభిన్నాభిప్రాయాలు

విశాలాంధ్ర అవతరణకు ఫజల్ అలీ కమిషన్ షరతు

ఆంధ్రలోని అన్ని రాజకీయవర్గాల ఖండన

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, అక్టోబర్ 9—

విశాలాంధ్ర అవతరణకు ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసు ఆంధ్రరాష్ట్ర వాసులకు పూర్తి అసంతృప్తిని కలిగించింది. 1961 వరకు విశాలాంధ్ర నిర్మాణాన్ని వాయిదా వేయడం మాత్రమే కాక, అప్పటికి వుండగల తెలంగాణా అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానించాలన్న షరతును పెట్టడం "పెద్ద అన్యాయం"గా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా విమర్శిస్తున్నవి.

1961 నాటికి వుండగల శేషించిన హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానించినప్పుడు విశాలాంధ్ర నిర్మాణం జరగాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసింది

విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు విశాలాంధ్ర నిర్మాణ సమస్యను యిప్పుడే నిర్ణయించివేయడం మంచిదని, కాకపోతే వచ్చే జనరల్ ఎన్నికలలో ఎన్నిక కాగల తెలంగాణ శాసనసభ్యులైనా, మామూలు మెజారిటీతో తుది నిర్ణయాన్ని చేసే అవకాశమివ్వడం మంచిదని అన్నారు.

ఆంధ్రుల కోర్కెలకు న్యాయం కలిగించడానికిగాను రాజ్యాంగబద్ధమైన ఆందోళన తప్పనిసరిగా జరగగలదని కూడా శ్రీ కాళేశ్వరరావుగారు చెప్పారు. ఆంధ్ర అసెంబ్లీ, పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు, విశాలాంధ్ర అధ్యక్షులు మొదలగు ప్రజా ప్రతినిధులందరూ, అక్టోబర్ 29,30 తేదీలలో రాజమండ్రిలో జరగనున్న విశాలాంధ్ర మహాసభకు ఆహ్వానింపబడగలరని కూడా అన్నారు. విశాలాంధ్ర నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని ఇండియా ప్రభుత్వానికి వ్యక్తం చేయడానికి తీసుకొనగల చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చలు జరగగలవు.

ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ యం. చంద్రశేఖరరావుగారు మాట్లాడుతూ 1961 వరకు విశాలాంధ్ర నిర్మాణాన్ని వాయిదా వేయడాన్ని ఆంధ్రులు అంగీకరించరని అన్నారు. కమిషన్ చేసిన సిఫారసు ముక్కోటి ఆంధ్రుల సహజ వాంఛను నిరాకరించడమే కాగలదని అన్నారు. భాష, భౌగోళిక సాన్నిహిత్యాన్ని బట్టి చూచినా, కమిషన్ సిఫారసు సమర్థనీయం కాదని చెప్పారు ఈ మధ్యనే, నేటి హైదరాబాదు అసెంబ్లీలోని 93 మంది తెలంగాణా సభ్యులలోను 69 మంది విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ ప్రకటనచేసి వున్నారని కూడా ఉదహరించారు

ప్రజా సోషలిస్టుపార్టీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ కేరళ, కర్నాటక రాష్ట్రాల నిర్మాణాన్ని అంగీకరించిన ఫజల్ అలీ కమిషన్, విశాలాంధ్రను కాదనడం విచిత్రంగా వున్నదని అన్నారు. ఆర్థిక దృష్ట్యా చూస్తే, విశాలాంధ్ర నిర్మాణం అవసరమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనలేదని స్పష్టంగా చెప్పవచ్చు. 1961 తరువాత మూడింట రెండువంతుల మెజారిటీతో అంగీకరించాలన్న షరతు, విశాలాంధ్రను తేది నిర్ణయం లేకుండా వాయిదా వేయడానికేనని కూడాఅన్నారు. కేవలం అభిప్రాయభేదం సాకుతోకూడా విశాలాంధ్రను వాయిదా వేయడానికి ఆధారాలు కనిపించవని అన్నారు చివరకు ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరిగినప్పుడు కూడా, వ్యతిరేకించిన వర్గాలు కొన్ని వున్నవని, అంతమాత్రాన ఆంధ్ర రాష్ట్రావతరణను వాయిదా వేయలేరని ఉదాహరించారు. తమ ప్రాంతానికి న్యాయం కలిగించనప్పుడు ఉమ్మడి మద్రాసులో చేరగలమనో, తెలంగాణాతో చేతులు కలపగలమనో బెదిరించేవారు రాయలసీమలో వుండేవారని కూడా అంటూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ వివాదాలన్నీ సమసిపోయి, రాజకీయంగాను, ఆర్థికంగాను నూతనాంధ్ర రాష్ట్రం సుస్థిరతను పొందుతున్నదని కూడా అన్నారు దానినిబట్టి ఆంధ్రులందరి సమైక్యత అవసరమన్నది ధృవపడుతున్నదని అన్నారు.

బళ్ళారిని ఆంధ్రలో లీనం చేయడం అందరికీ సంతోషాన్ని కలిగించింది.

బొంబాయి మంత్రుల సమావేశం

బొంబాయి, అక్టోబర్ 10—నేడు బొంబాయి మంత్రులు ఇష్టాగోష్టిగా సమావేశమై ఫజల్ అలీ కమిషన్ నివేదికను గురించి చర్చించారు.

రాష్ట్రాల పేర్లలో "మహా" శబ్ద ప్రయోగం

ఫజల్ అలీకమిషన్ విముఖత్వం

(మనవిలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబరు 9—ఫజల్ అలీకమిషన్ వారు కొత్తగా మహా పంజాబు, మహా కోసల, మహా విదర్భ రాష్ట్రాల నిర్మాణాన్ని సిఫారసు చేసినప్పటికీ, కావాలని ఆరాష్ట్రాల పేర్లలోని "మహా" శబ్దాన్ని మినహాయింపు చేశారు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని, లేదా యిప్పుడున్న రాష్ట్రాల విస్తీర్ణాన్ని పెంచాలన్న కోర్కెలతో పోటీగా కానవచ్చే ప్రాంతీయ దురభిమానాలపట్ల పరోక్షంగా నిరసన తెలుపడానికే వీరు ప్రత్యేకంగా ఈ మినహాయింపు చేశారని పరిశీలకులు చెబుతున్నారు మధ్య ప్రదేశ్‌లోని మరాఠీ ప్రాంతాలతో ఏర్పడుతున్న కొత్త రాష్ట్రాన్ని విదర్భరాష్ట్రం అని మాత్రమే పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, పెప్సూలను పంజాబుకు చేర్చినప్పటికీ మహా పంజాబు అని అనకుండా, కేవలం పంజాబు అని మాత్రమే అన్నారు కూడా

"ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను ప్రశాంతంగా పరిశీలించాలి"

భారతజాతికి ప్రధాని పండిట్ నెహ్రూ విజ్ఞప్తి

వాటిలో కొన్ని తనకే విస్మయం కలిగించినవని ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 9—

ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను హుందాగాను, నిగ్రహంతోను, నిష్పాక్షిక చిత్తంతోను పరిశీలించాలని ప్రధాని పండిట్ నెహ్రూ నేడొక బ్రాడ్ కాస్టులో భారత జాతికి విజ్ఞప్తి చేశారు.

"ఇది మన కొక అగ్నిపరీక్ష; దీనిని మనం ఎదుర్కొనే విధానంపై నే మన భవితవ్యం చాలావరకు ఆధారపడవచ్చు" అని ఆయన హెచ్చరించారు.

ఆయా ప్రత్యేక సమస్యలను గురించి వివరించే విభిన్న అధ్యాయాలను వేర్వేరుగా మాత్రమే కాక, మొత్తం నివేదికను సమగ్రంగా కూడా పరిశీలించాలని, ఆయా సమస్యలు, ప్రాంతాలు కూడా పరస్పర సంబంధం కలిగి వుండడమే దానికి కారణమని పండిట్ నెహ్రూ తెలియజేశారు.

ఏమైనా ఈ సమస్య అన్నిటినీ భారత దేశ సమైక్యాన్ని, పాటవాన్ని, సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించవలసి వుంటుందని కూడా ఆయన అన్నారు.

ఈ నివేదికలోని సిఫారసులపై తుది నిర్ణయం సహజంగా పార్లమెంట్ చేస్తుందని చెబుతూ, ఈ లోపల రాష్ట్ర శాసన సభలు కూడా వాటిని పరిశీలించి, తమ అభిప్రాయాలను ప్రకటించాలని, ప్రజలు కూడా తమ అభిప్రాయాలు ప్రకటించడానికి పూర్తి అవకాశం వుండగలదని ఆయన అన్నారు

"ఈ మధ్యనే ఈ నివేదికను నేను చూశాను దానిలోని కొన్ని సిఫారసులు నాకే కొంత విస్మయం కలిగించినవని చెప్పక తప్పదు" అని కూడా పండిట్ నెహ్రూ ప్రకటించారు

"ఈ నివేదికను గురించి నేనే స్పష్టమైన అభిప్రాయానికి రావడానికి నా సహచరులతో సంప్రదించాలని అనుకొంటున్నాను. ఈ నివేదికను చదివేవారిలో చాలామంది ఈ విధంగానే తలపోస్తారని నా అభిప్రాయం" అని ప్రధాని వచించారు

భారత ప్రధాని పండిట్ నెహ్రూ తన బ్రాడ్ కాస్టులో యిలా అన్నారు

"ఫజల్ అలీ కమిషన్ నివేదికను గురించి మీకు కొన్ని మాటలు చెప్పదలచాను ఈ నివేదిక మాకు సెప్టెంబర్ 30 వ తేదీన అందజేయబడింది.

"ప్రస్తుత పరిస్థితులలోనే కాక, మన భవిష్యత్తుకు కూడా సంబంధించిన అతి ప్రధానమైన సమస్య ఈ నివేదికలో చర్చించబడింది కనక మనందరం దీనిని చాలా జాగరూకతతో పరిశీలించవలసి వున్నది ఆయా సమస్యలను గురించి చర్చించిన విభిన్న అధ్యాయాలను వేర్వేరుగా మాత్రమే కాక, మొత్తం నివేదికను సమగ్రంగా కూడా పరిశీలించవలసి వున్నది. ఆయా ప్రత్యేక సమస్యలు, ప్రాంతాలు పరస్పర సంబంధం కలిగి వుండడమే దానికి కారణం. అంతేకాక, భారతదేశ సమైక్యాన్ని, పాటవాన్ని, సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఈ సమస్యలను పరిశీలించవలసి వుంటుంది

"ఈ నివేదికలోని సిఫారసులపై తుది నిర్ణయం సహజంగా పార్లమెంట్ చేస్తుంది ఈ లోపల రాష్ట్ర శాసనసభలు కూడా వీటిని పరిశీలించి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తాయి ప్రజలు కూడా తమ అభిమతాన్ని తెలియజెయ్యడానికి అవకాశం వుంటుంది.

"ఉన్నత స్థాయిలో నియమించబడిన కమిషన్ ఈ సమస్యలను కూలంకషంగాను, లోతుగాను తరచి చూసి, అందజేసే ఏ నివేదికను అయినా శ్రద్ధగా పరిశీలించవలసి వుంటుంది కేంద్ర, రాష్ట్ర శాసనసభలు కూడా ఈ విషయాలను దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలి.

"ఇటువంటి క్లిష్టమైన, జటిలమైనసమస్యపై అభిప్రాయ భేదాలుండడం అనివార్యం. ఈ

(మిగతా 2 వ పేజీలో)



నవభారతం
(ఫజల్ అలీ కమిషన్ దృష్టిలో)

హైదరాబాద్ విచ్ఛిత్తికి సర్వత్రా హర్షామోదాలు

విశాలాంధ్రావతరణకు తొందరపాటు తగదని తెలంగాణావాదుల హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 9—

హైదరాబాదు సంస్థాన విచ్ఛిత్తికి ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులకు హైదరాబాద్‌లోని వారందరూ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలుపుతున్నారు. అయితే, తెలుగు జిల్లాలతో పూజ శేషించిన హైదరాబాద్ రాష్ట్రాన్ని కొంత కాలం యథాతథంగా వుంచాలని జరిగిన సూచన మాత్రం భిన్నాభిప్రాయాలకు దారితీసింది.

హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తికి జరిగిన నిర్ణయం "ధైర్యంతోను, దూరదృష్టితోను" జరిగిందని అన్ని వర్గాలవారు అంటున్నారు

శేషించిన హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా వుంచడాన్ని 1961 తరువాత పరిస్థితి పునః పరిశీలనకు పెట్టిన షరతును కాంగ్రెస్ మెజారిటీ సమర్థిస్తుండగా, ప్రతి పక్షంవారు, ముఖ్యంగా కమ్యూనిస్టులు హైదరాబాద్ తెలుగు ప్రాంతాలను ఆంధ్రలో చేర్చి విశాలాంధ్రావతరణకు సిఫారసుచేసి వుండవలసిందని భావిస్తున్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగారి నాయకత్వాన కాంగ్రెసులో బలం కలిగి వున్న ఒకవర్గం హైదరాబాద్‌ను ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించింది

హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ యం. చెన్నారెడ్డిగారు, యు పి ఐ విలేకరితో మాట్లాడుతూ "ఎంతో సాహసమైన, న్యాయదృష్టితో కూడివున్న" కమిషన్ సిఫారసులను హృదయ పూర్వకంగా ఆమోదిస్తున్నామని అన్నారు పరస్పర సుహృద్భావం, అంగీకారంతో కూడిన వాతావరణంలో ప్రజాభిప్రాయాన్ని పెంపొందించి సమీకరించడం ద్వారానే విశాలాంధ్ర సాధన సులభ సాధ్యం కాగలదని ఫజల్ అలీ కమిషన్‌వారు చెప్పిన విషయాలు సమర్థనీయమైనవని కూడా మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారు అన్నారు. విశాలాంధ్ర వాదులుకూడా, తొందరపడి ఎవ్వరు ఎలాంటి చర్యకు దిగినా, విశాలాంధ్ర ఐక్యం త్వరగా సిద్ధించకపోగా, అవరోధాలు కలిగించి ఆలస్యాన్ని తెచ్చిపెట్టగలదని హెచ్చరిస్తూ, అందువల్లనే విశాలాంధ్ర నిర్మాణానికి ఫజల్ అలీ కమిషన్ సూచించిన పద్ధతికి స్వాగతం చెబుతున్నామన్నారు. శేషించిన హైదరాబాద్ రాష్ట్రం యథాతథంగా వున్నప్పుడు, దాని ఆర్థిక, వైజ్ఞానికాభివృద్ధి త్వరితం కాగలదని కూడా వివరించారు

శేషించిన హైదరాబాద్ రాష్ట్రం విషయంలో ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులలోని ఒక లోపాన్ని కూడా తాను చెప్పక తప్పదని అన్నారు. బీదర్ జిల్లాలోని కన్నడ, మరాఠీ తాలూకాలను ఆదిలాబాద్ జిల్లాలోని మరాఠీ ప్రాంతాన్ని శేషించిన హైదరాబాద్ రాష్ట్రంలోనే వుంచి, రాయచూర్ జిల్లాలోని అలంపురం, గద్వాల్, తెలుగు తాలూకాలను రాయచూర్ తాలూకాలోని కొంత తెలుగు ప్రాంతాన్ని, గుల్బర్గా జిల్లాలోని తాండూరు, కొడంగల్లు తాలూకాలు, సిదాం, యాదగిరి తాలూకా తెలుగు ప్రాంతాలను కర్నాటక రాష్ట్రంలో చేర్చడంలోను, నాందేడ్ జిల్లాలోని మిధోలీ తాలూకాను, దేగులూరు తాలూకాలోని కొంత ప్రాంతాన్ని బొంబాయి రాష్ట్రంలో చేర్చడంలోను ఆ లోపం కలదని వివరించారు ఈ విధంగా శేషించిన హైదరాబాద్‌రాష్ట్రంలో తెలుగు ప్రాంతాలను విడదీయడంలో కాని, తెలుగువారికి చెందని భాగాలను చేర్చడంవల్ల కాని చెప్పుకొన దగిన ఆర్థిక కారణాలు, పరిపాలనా సమస్యలు కూడా ఎంతమాత్రం లేవని అన్నారు

పరిపాలనలో సమాన భాగస్వాములు కాగల విధంగా స్వభాషా రాష్ట్రాలు, బహుభాషా రాష్ట్రాల నిర్మాణాన్ని తాను హర్షించగలనని, రాష్ట్రాల సరిహద్దులలో భాషల రీత్యా మైనారిటీ వర్గాలు మిగిలిపోయి, అందుబాటులోవున్న స్వభాషా ప్రాంతాలపై ఆశతో ఎదురుచూస్తూ వుండేటట్లు చేయడంవల్ల ఆచరణలో అనేక చిక్కులు రాగలవన్న ఆందోళనను కూడా మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారు ఈ సందర్భంలో వ్యక్తం చేశారు అందువల్లనే, ఈ చిన్నప్రాంతాల సమస్యా కూడా యిప్పుడే పరిష్కారమై పోవాలని, తద్వారా భవిష్యత్తులో అనవసరంగా పరిపాలన రీత్యా రాగల చిక్కులను తప్పించుకొన వచ్చునని కూడా వివరించారు (యు పి ఐ)

హైదరాబాదు పట్టణం సోషలిస్టు పార్టీ కార్యవర్గం నేడు శ్రీ నారాయణస్వామిగారి అధ్యక్షతను సమావేశమై, హైదరాబాదు విషయంలో ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను సమర్థిస్తూ తీర్మానించి, కొత్త రాష్ట్రాన్ని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

శేషించిన హైదరాబాద్

హైదరాబాద్ సంస్థానంలోని ఎనిమిది తెలుగు జిల్లాలు, బీదర్ జిల్లాతో ఏర్పడగల హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెసు పార్టీకి యిప్పుడు స్వల్పమైన మెజారిటీ వుంటుంది. పార్టీల వారీగా వివరాలు యివి

కాంగ్రెసు 54, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ 31, యునైటెడ్ పీపుల్స్‌పార్టీ 12, స్వతంత్రులు 4 బీదర్ జిల్లాను కూడా చేర్చడంవల్ల కాంగ్రెసుకు మెజారిటీ వచ్చింది. ఆ జిల్లాలోని 11 సీట్లు కాంగ్రెసువే.

నేటి హైదరాబాద్ మంత్రి వర్గంలోని ఎనిమిది మంది మంత్రులలోను ఆరుగురు శేషించిన హైదరాబాద్ అసెంబ్లీలో వుంటారు. వారిలో ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావు, ప్రజారోగ్య మంత్రి నవాబ్ మెహదీ నవాజ్ జంగ్, పబ్లిక్ వర్క్సు మంత్రి డాక్టర్ జి ఎస్. మేల్కోటే, రెవిన్యూ మంత్రి శ్రీ కె వి రంగారెడ్డి, వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, విద్యా మంత్రి శ్రీ గోపాలరావు ఎక్బోటేగార్లు వుంటారు. వీరందరూ తెలంగాణా నియోజక వర్గాలనుంచి ఎన్నికైనారు

ఆర్థిక మంత్రి శ్రీ వినాయకరావు విద్యాలంకార్, హోం మంత్రి శ్రీ డి. జి. బిందూ గార్లు బొంబాయి రాష్ట్రంలో చేరగల మరాఠ్వాడా నియోజక వర్గాలనుంచి ఎన్నికైనారు. ఇక కర్నాటక ప్రాంతాలకు చెందిన మంత్రి ఒక్కరూ లేరు

మైసూరులో నిరసన ప్రదర్శనం

మైసూరు, అక్టోబర్ 10—నేడు ఫజల్ అలీ కమిషన్ నివేదికకు నిరసన తెలుపుతూ దాదాపు వెయ్యిమంది అసెంబ్లి భవనం ముందు ప్రదర్శనం జరిపారు

మైసూరు అసెంబ్లీ దసరా సమావేశం నేడు ప్రారంభమైంది

"మైసూరు మైసూరుగానే వుండిపోవాలి" అనే నినాదాలు గల అట్టలను వారు ధరించి వున్నారు ఈ సమస్యపై రాజీనామా చేయవలసిందని మంత్రివర్గాన్ని హెచ్చరించారు. కొంత తడవు నినాదాలుచేసి, వారంతట వారే ప్రశాంతంగా వెళ్ళిపోయారు

కమిషన్ సిఫార్సులకు మహారాష్ట్రుల అసంతృప్తి

తమ వాంఛితం నెరవేరిందని మహావిదర్భ నాయకుల హర్షం

కల్లోలం జరుగకుండా బొంబాయి బందోబస్తు

బొంబాయి, అక్టోబర్ 9—

బొంబాయి రాష్ట్రాన్ని గుజరాతీ, మరాఠీ—ద్విభాషా రాష్ట్రంగా రూపొందించాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సూచనకు బొంబాయిలోని వివిధ రాజకీయపక్ష నాయకులు హర్షామర్షాలు ప్రకటించారు.

భారతాఖండత్వాన్ని ప్రధానంగా పరిగణించే వారందరూ ఫజల్‌అలీ కమిషన్ నివేదిక సిఫార్సులను అంగీకరించాలని బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్ కె. పాటిల్ ప్రకటన చేయగా, మహారాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని, కమిషన్ మహారాష్ట్ర ప్రజల ఏకగ్రీవాభిప్రాయాన్ని త్రోసిరాజన్నదని వామపక్ష నాయకులు, మహారాష్ట్ర నాయకులు విమర్శించారు

నివేదిక సిఫార్సులు పూర్తిగా మహారాష్ట్రులకు అంగీకారయోగ్యమైనవి కావని బొంబాయి సోషలిస్టు పార్టీ, బొంబాయి మహారాష్ట్ర, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి

అయితే, ప్రజలు శాంతంగా మెలగాలనీ, తమ వాంఛల పూర్తికి శాంతియుత విధానాలు అనుసరించాలని అన్ని పక్షాలవారు అభ్యర్థించారు.

గుజరాతీ నాయకుల హర్షం

గుజరాతీ నాయకులు, బొంబాయి వాణిజ్య మండలివారు-సిఫార్సులు దేశహిత దృష్టితో చేయబడినవన్నారు.

బొంబాయి విషయంలో కమిషన్ సూచన హర్షించదగిందని గుజరాతీ నాయకులు అభిప్రాయపడుతున్నారు

బొంబాయి అభివృద్ధికి తోడ్పడిన బొంబాయిలోని వ్యాపారస్థులు బొంబాయి నగరాన్ని గురించి కమిషన్ చేసిన సిఫార్సుకు హర్షిస్తున్నారని భారత వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ బాబూభాయి ఛానియా అన్నాడు ద్విభాషా ప్రాంతంగా వున్నప్పుడే బొంబాయి నగరం ఎక్కువగా అభివృద్ధి కాగలదన్నాడు.

మహారాష్ట్ర వాణిజ్య మండలి ఏ అభిప్రాయమూ ప్రకటించకపోయినా, సంయుక్త మహారాష్ట్ర పరిషద్, మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అభిప్రాయాలనే అనుసరిస్తుందని తెలుస్తున్నది

శ్రీ పాటిల్ అభ్యర్థన

బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎస్. కె పాటిల్ [illegible] ప్రకటనతో విభిన్నాభిప్రాయాలను సమాధాన పరచాలనే దృష్టితో చూచినప్పుడు ఫజల్ అలీ కమిషన్ నివేదిక యావద్భారత ప్రాముఖ్యాన్ని విశ్వసించేవారందరికీ హర్షదాయకం కావాలన్నారు ఆయన ఇంకా ఇలా అన్నారు —

"సమాధాన స్వరూపంలో వుండే పరిష్కారాన్ని పూర్తిగా మనం అంగీకరించాలి. ఫజల్ అలీ కమిషన్ సిద్ధపరచిన అమూల్యమైన నివేదిక ప్రాముఖ్యాన్ని విలువ కట్టడానికి అదే ఏకైక మార్గం.

"దేశపటాన్ని భాషా ప్రాతిపదికమీద మాత్రమే పునర్నిర్మాణం చేయడానికి ప్రతికూలంగా వున్నవారికి ఈ నివేదిక అంతగా సంతోషం కలిగించదు. దేశానికి ఏవిధంగా హితకరం కాని వ్యర్థవాద వివాదాలతో భారత జాతి శక్తిని దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు. భాషా రాష్ట్ర వాదులకు, తద్వ్యతిరేకులకు తమ వాదాన్ని ఫజల్‌అలీ కమిషన్‌కు నివేదించడానికి కావలసినంత అవకాశం కలిగింది. క్లిష్టమైన కేసులో నిష్పక్షపాతమైన జడ్జీలలాగే కమిషన్ సభ్యులు తీర్పు చెప్పారు ఈ తీర్పు పెక్కు విషయాలలో ఏకగ్రీవంగా జరిగింది. ఈ విధంగా ఏకగ్రీవంగా, నిర్ణయించబడిన విషయాలను అంగీకరించి హృదయపూర్వకంగా విద్వేషరహితంగా అమలుపరచడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మనం జాతిని నిర్మించుకోగలం.

"కమిషన్ నివేదిక సూచించిన బొంబాయి రాష్ట్రంలో నాలుగుకోట్ల 20 లక్షల జనాభాలో 40 లక్షలమంది గుజరాతీగాని, మరాఠీగాని మాతృభాషకాని ప్రజలుంటారు భాషల మైనారిటీకి అవసరమైన ప్రాధాన్యమివ్వని రాష్ట్రంలో నివసించడానికి సంతోషించడం సహజం బొంబాయి రాష్ట్రం పరిపాలనరీత్యా మాత్రమేకాక ఇతర సంస్కారాల విషయంలోను అభ్యుదయవంతంగా వుందని కమిషన్ వారే అంగీకరించారు దీనికి కారణం రాష్ట్రంలో [illegible] అన్నివర్గాలవారు వుండడమే కారణం. నూతన రాష్ట్రంలో మరాఠీ భాషవారు అత్యధిక సంఖ్యాకులుగావుండగలరని సూచించబడింది. వారి సంఖ్య హెచ్చు కావడంవల్ల

(మిగతా 2 వ పేజీలో)

ఎం. పి. గిరోడ్
చేరు స్థలము, తేదీలు
విశాఖపట్టణం: అక్టోబర్ 11/12
కాకినాడ: అక్టోబర్ 13/14
కోటువు వ్రాయండి:
విశాఖపట్టణం:
మెసర్సు కె రామబ్రహ్మం & సన్సు
పోస్టువ్యూ, విశాఖ.
కాకినాడ: మెసర్సు మదన్‌లాల్
బర్మాషెల్ ఏజంట్లు, కాకినాడ.

దక్షిణ రైల్వే
నోటీసు
17-10-55 తేదీనుంచి రాయపురం స్టేషనులో లోకల్‌గా గాని, త్రూగా గాని, స్మాల్సులో, గూడ్సు ట్రాఫిక్ తీసుకోడానికి గాని, రవాణా చేయడానికి గాని బుకింగు నిలిపివేయబడును. సదరు తేదీనుంచి అట్టి ట్రాఫిక్ సాల్టుకొటార్సులో నిర్వహింపబడును.
చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు,
మద్రాసు.

టెండరు
"ఏలూరులో పోస్టుమాస్టరుకు నివాసగృహం, వహా హెడ్ పోస్టాఫీసు బిల్డింగు నిర్మించడానికి" పి. పి. డబ్ల్యు. డి., సెంట్ పి. డబ్ల్యు. డి., ఎం. ఇ. ఎస్., మరియు రైల్వేల అప్రూవుడు కంట్రాక్టర్లనుండి సీలువేసిన టెండర్లు మద్రాసు-10, కీల్పాక్, మిల్లర్సు రోడ్డునందలి సెంట్రల్ పి. డబ్ల్యు. డి., మద్రాస్ సెంట్రల్ డివిజన్ (నార్తు) ఎగ్జిక్యూటివు యింజనీరు గారిచే తిరిగి కోరబడుతున్నవి. ఎస్టిమేటు ఖరీదు రు. 1,18,183/- దరావతు సొమ్ము రు. 5,858 - ముగింపు తేదీ 24-10-55 సా. 3 గంటలు. ఎన్‌లిస్టుమెంటు నిరూపణ, ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు చూపించి 21-10-55 తేదీ సా. 5 గంటల వరకు టెండరు ఫారములు, కంట్రాక్టుకు సంబందించిన యితర వరతులు పై ఆఫీసు నుండిగాని, రాజమండ్రి, సీతంపేట, సెంట్రల్ పి. డబ్ల్యు. డి., సబ్ డివిజనల్ ఆఫీసరు ఆఫీసునుండిగాని, ఒక్కొక్క కాపీకి రు 10 - లు చెల్లించి పొందవచ్చును. ఈ సొమ్ము వాపసు చేయబడదు. ఏ సి-226 (15)

సంగ్రహ ప్రకటనలు
కావలెను
మా యు. యస్. ఏ. ఫౌన్‌టెన్ పెనాలు ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. నెలకు 150/- నుంచి 600/-లు వరకు సంపాదించవచ్చును. ఉచిత స్యాంపిల్ పెట్టెలకు :- French Stores, 3083. Darya Ganj. Delhi-7.

టెండరు
ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు
టెండరు
నం. ఏ పి 8/5773 55
ఆంధ్ర యూనివర్శిటీ కాలేజి హాస్టలుకు వర్చువలు సప్లయిచేసే నిమిత్తం సీలువేసిన టెండర్లు 31-10-55 సోమవారం సా. 4 గం.ల వరకు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్శిటీ రిజిస్ట్రారుగారిచే కోరబడుతున్నవి. షెడ్యూల్సు, స్పెసిఫికేషన్లు, వాటి ఖరీదుక్రింద రు 3/- లు చెల్లించి, దరఖాస్తుమీద రిజిస్ట్రారునుండి పొందవచ్చును.
ఇన్‌చార్జి రిజిస్ట్రారు.

ప్రకటన
హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్.
(ప్రకటన నం. పి ఎస్ -11 తారీఖు కల రిన్న) (తోట పెంపకము తెలిసినవారు) కావలెను. ఏ పంపత్సరముల రెన్యూవబుల్ కంట్రాక్టు, అలవెన్సులు, ఆనుభవముబట్టి జీతము రు 350-30-770-ఇ బి-40-850/-
అర్హతలు : హార్టికలర్ (తోటపని ముఖ్యమైన సబ్జెక్టుగా వ్యవసాయంలో బి. ఎస్ సి. డిగ్రీ, రికగ్నైజు కాబడిన కొన్ని సంస్థలలో లాండ్ స్కేపింగ్ లో సహా హార్టికల్చరులో కనీసం పది సంవత్సరాలు అనుభవం కలిగి వుండవలెను.
నిర్ణీత ఫారములో దరఖాస్తులు పర్సనల్ ఆఫీసర్, హిందూస్థాన్ స్టీల్ లిమిటెడ్, 2 ఫెయిర్లీ ప్లేస్, కలకత్తాకు 5-11-55 లోపు అందేటట్లు చేరునట్లు పంపాలి. కవరుమీద ఉద్యోగం పేరు సూపర్ స్క్రయిబ్ చేయవలెను. హిందూస్థాన్ స్టీల్ లిమిటెడ్ పేర క్రాస్ చేసిన పోస్టల్ ఆర్డరు ద్వారా రు 5/-లు చెల్లించి, నిర్ణీత దరఖాస్తు ఫారములు పర్సనల్ ఆఫీసరునుండి పొందవచ్చును.

ఇద్దరు వైమానికుల మరణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10—నిన్న సాయంత్రం పాలం విమానాశ్రయంలో విమాన ప్రమాదం సంభవించినందువల్ల భారత వైమానిక దళానికి చెందిన వైమానికులు ఫ్లైట్ లెఫ్టినెంట్ పి. కె. గాంధి, ఫ్లైట్ లెఫ్టినెంట్ యస్. ఇ. టాడ్ యిద్దరు మరణించినారని ఇండియా ప్రభుత్వం రక్షణ శాఖ ప్రకటించింది.

ఓడు హార్వర్డ్ విమానాన్ని నడుపుతున్నారని, అది పూర్తిగా ధ్వంసమైపోయిందని కూడా ప్రకటించబడింది. ప్రమాదకారణం తెలియదు. విచారణకు ఉత్తరువులు జారీచేయబడినవి.

గుజరాత్ యూనివర్శిటీ సెనేట్ నిన్న సమావేశమై గుజరాతీ [illegible] ఒక సంకల్పాన్ని [illegible] వుంచింది.

ఆంధ్రప్రభ
1955 అక్టోబర్ 11, మంగళవారం

కమిషన్ నివేదిక

అందరికీ పూర్తి సంతృప్తి కలిగించేవి, కొందరికి మాత్రమే పూర్తి సంతృప్తి నిచ్చేవి, కొందరిని కేవలం అసంతృప్తి పరచేవి, కొందరికి సంతృప్తితో పాటు అసంతృప్తి నయితం మిగిల్చేవి — ఈ నాలుగు వర్గాలకింద ఫజల్ ఆలీ కమిషన్ సూచనలను విభాగించవచ్చు. కమిషన్ పరిశీలించిన సమస్య స్వభావాన్ని బట్టి దాని సూచనలు ఈ చతుర్వర్గాల కిందకు రాక తప్పదేమో!

జాతీయోద్యమం సరసనే భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణోద్యమం కూడా మన దేశంలో నడిచింది. దురభిమానాలుగా పరిణమించనంత వరకు రాష్ట్రీయ, జాతీయాభిమానాలకు పరస్పర వైరుద్ధ్యమేమీ లేదు కాబట్టి, ఈ రెండు ఉద్యమాలు జంటగా సాగాయి. ఇంతే కాదు, ఒకదాని కొకటి మంచి ఊతమిచ్చింది; గట్టి ఊపు నిచ్చింది. అయినా, జాతీయోద్యమం ఫలసిద్ధి నందిన తర్వాత కూడా భాషారాష్ట్ర వాంఛ అసంపూర్తిగానే మిగిలిపోయింది. దేశవిభజన తర్వాత గాని మనకు స్వాతంత్ర్యం లభించని మాట నిజం. దేశ విభజన తలవనితలంపుగా అనేక విషమ సమస్యలను కలిగించిన మాట నిజం. సర్దార్‌పటేల్ ప్రతిభ ఇంచుమించు ఆరు వందలముంది సంస్థానాధిపతులను మిగిల్చిపోవడం ద్వారా బ్రిటిష్‌వారు మరొక పెద్ద చిక్కును మన తలకు చుట్టిపోయిన మాటకూడా నిజమే. ఇంతేకాక, ఆహార ధాన్యాల కొరత, ఇతర జీవితావశ్యకాలలోటు, కొరతగా వున్న వస్తువు లన్నింటిపై కంట్రోలు, "కంట్రోలు" అనగానే తలయెత్తే అవినీతి — ఇలాంటి క్లిష్ట విషయాలెన్నో జాతీయ ప్రభుత్వాన్ని కలత పరిచాయి. ఈ పరిస్థితు లన్నింటి కారణంగానే భాషారాష్ట్రాల సమస్యా పరిష్కారం వాయిదా పడినా, పరిష్కార సాధనం పూర్తిగా మన చేతిలో లేదని దాదాపు అర్థశతాబ్దంపాటు వేచివున్న తర్వాత, ఏమి కోర్కె వ్యవధి దాదాపు దుస్సహమైనదిగా తోచడం సహజం.

భాషా రాష్ట్రోద్యమపు ఈ చరిత్రను, భాషా రాష్ట్రాల నిర్మాణంలో జరిగిన ఈ విలంబనను దృష్టిలో పెట్టుకుంటే, ఈ సమస్య ఎంత క్లిష్టమైనదో, ఎట్టి వాతావరణంలో దీన్ని ఫజల్ ఆలీ కమిషన్ పరిశీలించవలసి వచ్చిందో స్పష్టపడగలదు. ఇందువల్లనే అందరికీ — అన్ని విషయాలలో — కమిషన్ నివేదిక పూర్తిసంతృప్తిని కలిగించలేకపోతున్నది.

అయితే, అందరికీ పూర్తి సంతృప్తి కలిగించగల కొన్ని విషయాలు — మేము ఆదిలోనే మనవి చేసినట్లు — కమిషన్ నివేదికలో వున్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి రాష్ట్రాలమధ్య ఎ. బి. సి. అనే కృత్రిమ విభేదాలను తొలగించడం; రాజప్రముఖ్ పదవికి స్వస్తి చెప్పడం; హైదరాబాద్ విచ్ఛిత్తికి సిఫారసు చేయడం.

ఇక కొందరికి మాత్రమే సంతృప్తి కలిగించే విషయాల సంఖ్యే చాలా అధికం. కొత్తగా కేరళ, కర్నాటక, విదర్భ రాష్ట్రాల నిర్మాణం ఆయా ప్రాంతాల వారికి సంతృప్తి కలిగించగలదనడం నిస్సందేహం. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన వారికి అందుకు కమిషన్ సుముఖత్వం సంతోషకారణం కాగలదని వేరుగా చెప్పనక్కర లేదు. మధ్యప్రదేశ్ కోల్పోగల భాగాలకంటె, దానికి చేరగలవి చాలా హెచ్చు కాబట్టి — జనాభాకు దేశం మొత్తంపై ఉత్తరప్రదేశ్ పెద్దది అయినట్టు విస్తీర్ణానికి మధ్యప్రదేశ్ పెద్దది కాగలదు కాబట్టి — మధ్యప్రదేశ్ వారు కూడా కమిషన్ నివేదికను ఆహ్వానించగలరు.

ఇక, నివేదికవల్ల పూర్తిగా, అసంతృప్తి వెల్లడించగలవారు విశాలాంధ్రను, బృహన్మహారాష్ట్రాన్ని కోరినవారు. వీరు రుభయులలో ఎక్కువ చికాకు పడగలవారు బృహన్మహారాష్ట్ర వాదులే. కేరళ, కర్నాటక భాషా ప్రాంతాలవు ఒకే రాష్ట్రాన్ని నిర్మించాలన్న కమిషన్ ఆంధ్ర భాషాప్రాంతం పట్ల విభిన్న సూచనను చేసినా, విశాలాంధ్ర నిర్మాణాన్ని అసలే వ్యతిరేకించ లేదు. 1961 తర్వాత తెలంగాణా శాసన సభ్యులు మూడింట రెండు వంతుల మెజారిటీతో కోరితే, విశాలాంధ్ర ఏర్పడవచ్చునన్నది. ఇప్పుడే విశాలాంధ్ర నిర్మాణం ఇటు ఆంధ్ర రాష్ట్రానికి, అటు తెలంగాణాకు కొన్ని క్లిష్ట సమస్యలను కలిగించగలదని చెప్పినా, ఒక గడువు తర్వాత విశాలాంధ్ర అవతరణం ఆంధ్ర జాతికి శ్రేయస్కరం కాగలదని అభిప్రాయపడింది. కాగా, కమిషన్ సిఫారసుల వల్ల బృహన్మహారాష్ట్ర నిర్మాణానికి ఎన్నటికీ అవకాశం లేకుండా పోతున్నది. రెండవ తెలుగు రాష్ట్రం తెలంగాణా వలె, కొంతకాలం తర్వాత విదర్భ బృహన్మహారాష్ట్రంలో చేరవచ్చునని కమిషన్ చెప్పలేదు; మున్ముందు బొంబాయి పునర్విభజన జరిగినా, విదర్భ వేరుగా వుండాలనే కమిషన్ అభిప్రాయం. ఇందువల్లనే బృహన్మహారాష్ట్ర వాదులకు కమిషన్ నివేదిక పూర్తిగా అసంతృప్తి కలిగించగలదు.

ఇదే రీతిగా ప్రస్తుతం విడి విడి రాష్ట్రాలుగా నున్న ప్రాంతాలవారు — ఉదాహరణకు పెప్సూ, వింధ్యప్రదేశ్, మధ్యభారత్ మొదలైన రాష్ట్రాలవారు — తమ ప్రత్యేక అస్తిత్వానికి భంగం రానున్నదను పూర్తిగానే అసంతృప్తులు కావచ్చు.

ఇక ప్రస్తావించవలసింది సంతృప్తితో పాటు అసంతృప్తి పొందగలవారిని గురించి. ఇట్టివారిలో ముందుగా పేర్కొనవలసింది ఆంధ్ర రాష్ట్ర వాసులను. తుంగభద్ర హెడ్‌వర్క్సుతో పాటు, బళ్ళారి ప్రాంతం కొంత న్యాయంగా తమకు తిరిగి రానున్నందుకు వీరు సంతోషిస్తారు. అయితే, కోలారు జిల్లా, బరంపురం, కోరాపుట్టు జిల్లాలు, బస్తర్, చాందాలలో తెలుగు ప్రాంతం — ఇవన్నీ పర రాష్ట్రాలలోనే మిగిలిపోవాలన్నందుకు ఆశాభంగం చెందుతారు. తెలంగాణా సమస్యపైనే విశాలాంధ్ర నిర్మాణం జరగాలన్న వారి కాంక్షకు అభ్యంతరం లేకపోయినా, మూడింట రెండు వంతుల మెజారిటీ అనే నియమాన్ని హర్షించలేరు. ఇలాగే కొన్ని ఇతర రాష్ట్రాల వారికి కూడా నివేదిక సంతృప్తితో పాటు అసంతృప్తి కలిగించగలదనడంలో సందేహం లేదు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపట్ల ఇదరికే ఇప్పటికే విభిన్నాభిప్రాయాలుండడం తప్పకపోయినా, అనవసరమైన ఉద్రేకాలు పెంచుకోవడం, లేనిపోని ఆందోళనలను ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. మొత్తం నివేదికను చదివి, దేశం మొత్తం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, తగు నిర్ణయాలకు రావడం ముఖ్యావసరం. ప్రశాంతంగాను, బాధ్యతాయుతంగాను, నిర్మాణాత్మకంగాను పరిష్కరించుకోవలసిన సమస్య విషయంలో ఆవేశకావేశాలు తగవు. ఈ సందర్భాన ప్రధాని నెహ్రూ చేసిన విజ్ఞప్తి సమయోచితమైనదే కాక, సముచితమైనది కూడా.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల సమస్య

నవంబర్‌లో మంత్రుల సమావేశం

మద్రాసు, అక్టోబర్ 10—మద్రాసు-ఆంధ్ర సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోడానికై ఉభయ రాష్ట్రాల మంత్రుల సమావేశం వచ్చే నవంబర్ మాసంలో జరుగవచ్చునని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ నేడు పత్రికా విలేకరులు ఇంటర్వ్యూ చేయగా చెప్పారు.

సాంఘిక సేవకుల సమావేశంలో పాల్గొనడానికి గాను చిక్కోట వెళ్ళిన ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు, మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం గారు సరిగా ఏ తేదీన ఈ సమావేశం జరిగేదీ నిర్ణయించగలరని కూడా మద్రాసు ముఖ్యమంత్రి అన్నారు.

నవంబర్‌లో జరుగనున్న ఈ సమావేశానికి మద్రాసు ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కూడా హాజరు కాగలరని, ఆంధ్ర రాష్ట్రం తరపున ఆంధ్ర ముఖ్యమంత్రి, మరొక మంత్రి పాల్గొనరని తెలుస్తున్నది.

పశ్చిమ బెంగాల్ జనపనార పరిశ్రమ కార్మికుల వేతనాలను హెచ్చిస్తూ పారిశ్రామిక వివాదాల విచారణసంఘం తీర్పు చెప్పినందువల్ల ఇండియాలో జనపనార వస్తువుల ధర టన్నుకు 14 రూపాయలదాకా పెరుగుతుంది.

కొత్త రాష్ట్రాల ఉద్యోగులు

దేశం మొత్తంమీద జీతాల బిల్లు పది కోట్లకుపైగా పెరగవచ్చునట

(మన విలేకరి)

న్యూఢిల్లీ అక్టోబర్ 9—కొత్త రాష్ట్రం నిర్మాణంతో ఆయా ప్రాంతాల శాసనాలను క్రోడీకరించడం, పరిపాలనా సౌష్ఠవాన్ని సాధించడంలో "సరోకీంగా" చెల్లించవలసిన మూల్యం మాత్రమే కాక, ఒక్కొక్క రాష్ట్రంలోవుండగల ఉద్యోగులందరికి సమానమైన వేతనాలు, స్కేల్సు వుండేటట్లు చూడడంతో చెల్లించవలసిన మూల్యం కూడా కొంత వున్నదని ఫజల్ అలీ కమిషన్‌వారు తమ నివేదికలో స్పష్టం చేశారు. ఇందుకుగాను సాలీనా, దేశం మొత్తంమీద అదనంగా పది, పదకొండు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు కావలసి వుంటుందన్న అంచనాను కూడా వేశారు. ఒకవేళ ఈ అంచనాను అంగీకరించక పోయినప్పటికీ-జీతాలు పెంచాలనే ఉద్యోగుల ఆందోళన యింకా పెరగగలదని, చివరకు ఆ అదనపు ఖర్చులు రాష్ట్రాలకు తప్పనిసరి కాగలవని కూడా స్పష్టం చేశారు.

సంస్థానాల విలీనీకరణ తరువాత, దేశం మొత్తంమీద పరిపాలనా సౌష్ఠవాన్ని సాధించడానికి ఏడేనిమిది సంవత్సరాలు పట్టింది కనక, ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రాలు పరిపాలన రీత్యా ఒక స్థాయిని అందుకొనడానికి అంతకంటె హెచ్చు వ్యవధి అవసరం కాగలదన్న సూచనను కూడా చేశారు.

మిరాజ్‌లో సోమవారంనాడు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో క్రీశేషురు వాల్చంద్ హీరాచంద్ చిత్రాన్ని వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు.

(1 వ పేజీ తరువాయి)

మధ్యనే నేను నివేదికను చదివినప్పుడు దానిలోని కొన్ని సిఫారసులు నాకే కొంత విస్మయం కలిగించినవని చెప్పకతప్పదు. నేనే వీటినిగురించి స్పష్టమైన అభిప్రాయాలకు రావడానికి నా సహచరులతో సంప్రతించాలనుకొంటున్నాను. ఈ నివేదికను చదివిన మరి పెక్కుమందికూడా ఇలాగే తలపోస్తారని నాకు తెలుసు. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలి.

సక్రమ విధానం

"ఏ నివేదికగాని, ఏ సిఫారసులుగాని అందరను సంతృప్తిపరచజాలవు. మొత్తం దేశ శ్రేయస్సు దృష్ట్యా ఏది శ్రేయస్కరమో, ఏది అధికసంఖ్యాకుల ఆమోదం బడయగలదో మనం తేల్చుకోవాలి.

"అయినప్పుడు ఈ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి? హుందాగాను, శాంతియుతంగాను, ప్రజాస్వామిక పద్ధతులకు అనుగుణంగాను వ్యవహరించడమే సక్రమ విధానం. జటిలమైన సమస్యలను మనం ఆవేశకావేశాలతో పరిష్కరించలేం. ప్రజాస్వామికపద్ధతులను, రాజ్యాంగబద్ధమైన పద్ధతులను విడనాడడంవల్ల కూడా మనం వీటిని పరిష్కరించలేము. అందువల్ల ఈ సమస్యను హుందాగాను, నిగ్రహంతోను, విశ్వాసకల చిత్తంతోను పరిశీలించాలని భారతీయులందరకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన కొక అగ్నిపరీక్ష; దీనిని మనం యెదుర్కొనగల విధానంపైనే మన భవితవ్యం చాలావరకు ఆధారపడి వుంటుంది.''

ఆంధ్ర శాసన సభకు తిరిగి ఎన్నికలు

అలీ కమిషన్ సూచనలు అమలు జరిగినప్పుడు

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 8—

ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల ప్రకారం కొత్త రాష్ట్రాల నిర్మాణం జరిగినప్పుడు, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల నియోజకవర్గాల పునర్విభజన జరగవలసి వుంటుంది. అంతేకాదు, ఈ మధ్యనే ఎన్నికలు జరిగిన ఆంధ్ర, తిరువాన్కూర్-కొచ్చిన్, పెప్సూ రాష్ట్రాలతో సహా కొత్తగా ఎన్నికలు జరగవలసి వుంటుంది కూడా.

కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన సంఘాన్ని కూడా నియమించవలసివుంటుంది. అయితే, సాధ్యమైనంత త్వరగా ఇండియా ప్రభుత్వంవారు, రాష్ట్రాల పునర్నిర్మాణంలో తమ దృక్పథం ఏమిటో ఎలక్షన్ కమిషన్‌కు సూచించినప్పుడే, కొత్త నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని అది ప్రారంభించగలదని భావించబడుతున్నది.

వచ్చే జనరల్ ఎన్నికలను, ఆదినో ఉద్దేశించిన ప్రకారం 1956 ఆఖరులోను, లేదా 1957 ప్రారంభంలోనూ జరిపించాలనుకున్నపుడు నియోజకవర్గాల పునర్విభజనకు త్వరితంగానే హెచ్చు ఏర్పాట్లను చేయవలసివుంటుంది. గత ఎన్నికల అనుభవాన్ని బట్టి వచ్చే ఎన్నికలను జరిపించడం సులభమేకాని, మొదటి ఎన్నికల తరువాత దేశంలో జనాభా నూటికి నాలుగు వంతులు పెరిగినందున, పూర్వంకంటె అదనపు ఏర్పాట్లను మాత్రం ఇప్పుడు చేయక తప్పదని భావిస్తున్నారు.

ఏమైనప్పటికీ కేంద్రమంత్రి వర్గం రాష్ట్రాల పునర్నిర్మాణంపై తన దృక్పథాన్ని, ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు అమలు జరపడానికి తీసుకోవలసిన చర్యలను త్వరలోనే నిర్ణయించగలదని భావించబడుతున్నది.

ఫజల్ అలీ కమిషన్ సిఫారసులపై, నవంబరు చివర వారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో చర్చ జరగనున్నది. పార్లమెంటు చర్చ అనంతరమే, కేంద్రం తుది నిర్ణయాలను రాగలదని హోం మంత్రి పండిట్ పంత్ అక్టోబరులో లోక్‌సభలో ప్రసంగిస్తూ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలుకూడా దీనిపైచర్చలు జరిపినప్పటికీ, సాధ్యమైనంత త్వరితంగానే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలియజేయగలవన్న నమ్మకాన్ని కూడా సూచించారు.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అక్టోబరు 10, 11 తేదీలలో యిక్కడ సమావేశమైనప్పుడు ఫజల్ అలీ కమిషన్ నివేదికను చర్చించనున్నది. ముఖ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ సమావేశంలో పాల్గొనగలరు. కనుక, రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన శాసనాలు, నియోజకవర్గాల పునర్విభజనపై సమగ్రమైన చర్చలు జరుగగలవని భావించబడుతున్నది.

అక్టోబర్ 18న మంత్రివర్గం పరిశీలన

గద్వాల, అలంపూర్ తాలూకాలపట్ల ఆందోళన

కర్నూలు, అక్టోబర్ 10—మంత్రివర్గం అక్టోబర్ 18వ తేదీన సమావేశమై ఫజల్ అలీ కమిషన్ నివేదికను పరిశీలిస్తుంది. [illegible]

విశాలాంధ్ర [illegible] ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను మంత్రివర్గం [illegible] తెలుస్తున్నది.

[illegible] 1961 [illegible] తెలంగాణా శాసన [illegible] ఇప్పుడు సూచనలను బట్టి తెలుస్తున్నది. అప్పటి తెలంగాణా శాసన సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది దానికి అనుకూలంగా వుంటేనే విశాలాంధ్రను నిర్మించాలనే షరతును కూడా మంత్రులు ప్రతిఘటించగలరట.

ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో తెలుగు ప్రధాన భాషఅయిన గద్వాల, అలంపూర్ ప్రాంతాలు కూడా ఆ జిల్లాలోని తక్కిన తాలూకాలతోపాటు కర్ణాటకరాష్ట్రంలో చేరిపోతవి.

ఈ ప్రాంతాల ప్రజలకు యిది అన్యాయమౌతుందని అప్పుడే ఆందోళన జరుగుతున్నది.

గద్వాల, అలంపూర్ తాలూకాలు కర్ణాటకంలో చేరితే, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు, కర్నూలుకు మైలు దూరంవరకు (తుంగభద్రకు ఆవల) వ్యాపిస్తుందన్న మాట.

మంత్రివర్గం ఈ సమస్యను కూడా పరిశీలించి తన అభిప్రాయాలు తెలియజేస్తుంది.

కమిషన్ నివేదికను చర్చించడానికి అసెంబ్లీ సమావేశం జరిపే తేదీని కూడా మంత్రి వర్గం నిర్ణయించ గలదని తెలుస్తున్నది.

బహుశా నవంబర్ రెండవ వారంలో అసెంబ్లీ సమావేశం జరగవచ్చు.

మంత్రుల పరిశీలనలో విలంబన

రాజకీయ వర్గాల వ్యాఖ్య

కర్నూలు, అక్టోబర్ 10—ఇరుగుపొరుగు రాష్ట్రాల మంత్రి వర్గాలు ఫజల్ అలీ కమిషన్ నివేదికను అప్పుడే పరిశీలిస్తుండగా దాదాపు ఆంధ్ర మంత్రులందరు ఈ తరుణంలో రాజధానిలో లేక పోవడాన్ని ఇక్కడి రాజకీయ వర్గాల వారు విమర్శిస్తున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పర్యటనకు బయలుదేరి అక్టోబర్ అయిదవ తేదీన కర్నూలు నుంచి వెళ్ళారు. అక్టోబర్ 18 వ తేదీన కాని ఆయన తిరిగి రారు. శ్రీ డి. సంజీవయ్యగారు తప్ప తక్కిన మంత్రులెవరూ కర్నూలులో లేరు.

మంత్రులిప్పుడు రాజధానిలో వుండి వుంటే వివిధ రాజకీయ పక్షాల నాయకులతో సంప్రతించి ఈ ప్రధాన సమస్యలపై ముఖ్యమైన నిర్ణయాలు త్వరగా చెయ్యడానికి, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు కేంద్రానికి తెలియజెయ్యడానికీ వీలయ్యేదని భావించబడుతున్నది.

ఈ నివేదికలోని అంశాలను గురించి, అక్టోబర్ 18 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశానికి నోట్సు సిద్ధంచేసే విషయం గురించి చీఫ్ సెక్రటరీ ముఖ్య మంత్రితో సంప్రతిస్తూనే వున్నారట.

అక్టోబర్ 18 వ తేదీన ఈ నివేదికపై చర్చ జరపడానికి సిద్ధంగా వుండవలసిందని ముఖ్యమంత్రి తన సహచరులందరను కోరారట.

కమిషన్ నివేదికలో [illegible] మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 18న తేదీన జరగాలని మొదట్లో నిర్ణయించబడింది. ఈలోగా నివేదిక వెలువడింది కనక, ఆ సమావేశంలో ప్రధానంగా దానిపై చర్చ జరగగలదు.

రైతుల ఋణ విమోచన సమస్య గురించి చర్చించే నిమిత్తం నవంబర్ ఒకటవ తేదీన యునైటెడ్ లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగినప్పుడు ఈ నివేదికను కూడా పరిశీలిస్తుంది.

అప్పటికి పార్టీ సభ్యులలో చాలామంది రాజమండ్రిలో అక్టోబర్ 29, 30 తేదీలలో జరిగే విశాలాంధ్ర మహాసభలో పాల్గొని వుంటారు కూడా.

ముఖ్యమంత్రి, తక్కిన మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాగలరని, విశాలాంధ్ర నిర్మాణ సమస్యపట్ల అవలంబించవలసిన మార్గాన్ని ఈ మహాసభ నిర్దేశించ గలదని తెలుస్తున్నది.

పార్టీ భేదాలు లేకుండా ఆంధ్ర శాసన సభ్యులందరు ఈ మహాసభకు ఆహ్వానించబడ్డారు. కనుక, ఇది దాదాపు అసెంబ్లీ అనధికార సమావేశం వలె వుంటుందని చెప్పవచ్చు.

విశాలాంధ్ర సత్వర సాధనకు అందరకు ఆమోదయోగ్యం కాగల కార్యక్రమాన్ని రూపొందించడానికి ఈ మహాసభ ఉపకరించగలదని విశ్వాసమున్నట్టు హర్షం ప్రకటించారు.

"అరిష్ట దాయకమైన సిఫారసులు"

ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలలో గల మూడున్నర కోట్ల మంది తెలుగు వారికి రెండు రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యడం, భవిష్యత్తులో అవి ఏకం కావడానికి కొన్ని షరతులు విధించడం దారుణంగాను అరిష్టదాయకంగాను వున్నాయని అసెంబ్లీ సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు పేర్కొన్నారు.

పంచవర్ష ప్రణాళికను జయప్రదంగా అమలు పరచడానికేమి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికేమి ఈ రెండు రాష్ట్రాలను ఏకం చెయ్యాలని ఆయన అన్నారు.

రాజప్రముఖ్ పదవులను రద్దు చెయ్యాలనే సిఫారసు పట్ల ఆయన హర్షం ప్రకటించారు.

శ్రీ కేశవమీనన్ హర్షం

"మాతృభూమి" సంపాదకుడు, ఐక్య కేరళ సంఘం అధ్యక్షుడు శ్రీ కె. పి. కేశవ మీనన్ ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను స్థూలంగా ఆమోదిస్తూ, నూతన కేరళ రాష్ట్రం అవతరిస్తున్నందుకు హర్షం ప్రకటించారు.

పశ్చిమ పాకిస్తాన్‌కు ఖాన్‌సాహెబ్ మంత్రివర్గం

తాత్కాలికంగానే అధికార నిర్వహణ: నవంబరులోనే ఎన్నికలకు సన్నాహాలు

కరాచీ, అక్టోబర్ 10—కొత్త పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రానికి ఏడుగురు సభ్యులతో మంత్రివర్గం నిర్ణయమైనట్లు విశ్వసనీయమైన వర్గాల ద్వారా తెలుస్తున్నది.

పాకిస్తాన్ కేంద్రప్రభుత్వం రహదారుల శాఖామంత్రి డాక్టర్ ఖాన్‌సాహెబ్ ఈ మంత్రివర్గానికి నాయకత్వం వహిస్తారు. ఇప్పటి పశ్చిమ పంజాబ్ ముఖ్యమంత్రి సర్దార్ హమీద్‌ఖాన్ దస్తీ, పాకిస్తాన్ ప్రభుత్వంలోని కాశ్మీర్ వ్యవహారాల శాఖామంత్రి సయ్యద్ అబీద్ హుస్సేన్, సరిహద్దురాష్ట్రం గవర్నర్ క్వర్బన్ అలీఖాన్, సరిహద్దురాష్ట్రం ముఖ్యమంత్రి సర్దార్ బహదూర్‌ఖాన్, సింధు ముఖ్యమంత్రి యం. ఏ. ఖుహ్రో, పశ్చిమ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ముంతాజ్ దౌలతానా ఈ నూతన మంత్రివర్గంలో సభ్యులుగా వుండగలరని తెలుస్తున్నది.

వచ్చే శుక్రవారంనాడు పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం అవతరించనున్నది. దీనిలో ఇప్పటి పశ్చిమ పాకిస్తాన్‌లో గల రాష్ట్రాలు, సంస్థానాలు చేరివుండగలవన్న విషయం పాఠకులకు విదితమే. ఈ రాష్ట్రాల అసెంబ్లీలు, మంత్రివర్గాలు అన్నీ రద్దు కాగలవు.

పశ్చిమ పాకిస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగి, కొత్త మంత్రివర్గం ఏర్పడేవరకు తాత్కాలిక మంత్రివర్గంగా ఖాన్‌సాహెబ్ మంత్రివర్గం వ్యవహరించగలదు.

ప్రస్తుత సూచనలనుబట్టి నవంబరు నెలాఖరుకే ఎన్నికలు జరుగగలవని తోస్తున్నది.

సెప్టెంబరు 30 వ తేదీన రాజ్యాంగ నిర్మాణసభ ఆమోదించిన బిల్లు ప్రకారం పశ్చిమ పాకిస్తాన్ హైకోర్టును స్థాపిస్తూ గవర్నర్-జనరల్ ఉత్తరువులు జారీచేశారు.

లాహోరు హైకోర్టు, సింధు చీఫ్‌కోర్టు, సరిహద్దు రాష్ట్రం, బలూచిస్తాన్‌లోని కమీషనర్ల కోర్టులు రద్దయి, వీటన్నింటి బదులు పశ్చిమ పాకిస్తాన్ హైకోర్టు ఒక్కటే వ్యవహరించగలదు.

మహారాష్ట్రుల అసంతృప్తి

(1 వ పేజీ తరువాయి)

రాష్ట్ర నాయకత్వంలో మరాఠీవారు ప్రధాన పాత్ర వహించవలసి వుంటుంది. మరాఠీ ప్రజలకు నాయకత్వం వహించేవారు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు-అవి ఎంత చిన్నవైనా, ఎంత పెద్దవైనా తృప్తి కలిగించవలసిన, వారివల్ల మతప్రసక్తి రహితంగా వ్యవహరించవలసిన బాధ్యత, విద్యుక్తధర్మం ఏర్పడ్డాయి. ఒకజాతి గొప్పదైనంత మాత్రాన చాలదు, ఆ గొప్పదనాన్ని జాతి సమైక్యానికి వినియోగపడేట్లు చూడాలి.

"ఈ రాష్ట్రంలో గుజరాతీలు, మరాఠీలు ఒక శతాబ్దికిపైగా సామరస్య సౌభ్రాత్రాలతో కలిసిమెలిసి వున్నారు. సుఖదుఃఖాలు కలిసే అనుభవించారు. ఈ సంప్రదాయం ఎంత నష్టపరిహార మిచ్చినా వదలుకోదగింది కాదు.

"భావి ద్విభాషా బొంబాయి రాష్ట్ర ప్రజలు మలానుగుణంగా ప్రవర్తించి వాస్తవమైన మాతృతీత దృష్టితో రాష్ట్రానికి సేవచేయాలని కోరుతున్నాను."

మహారాష్ట్ర పి. సి. సి. అధ్యక్షుని అసంతృప్తి

"ఫజల్ అలీ కమిషన్ మహారాష్ట్రులకు ఆశాభంగం కలిగించింది. కమిషన్ చేసిన అన్యాయాన్ని మహారాష్ట్రులు నిరసించడం సమంజసం" అని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ టి. ఆర్. దేవగిరికర్ (ఎం. పి.) అన్నారు.

కమిషన్ సిఫార్సులు మహారాష్ట్ర ప్రాంతానికి శ్రేయోదాయకమని భావించనని ఆయన అంటూ ఇంకా ఇలా అన్నారు:—

"అయినా, నేను నిరాశావాదిని కాదు. ఏ ప్రభుత్వమైనా ఆయా ప్రాంతాల ప్రజల అభిమతంలేక బలవంతంగా ఏ రాజ్యాంగాన్ని రుద్దజాలదు. మనది ప్రజాస్వామ్య రిపబ్లిక్. చర్చలతో, వాదాలతో, ప్రజాస్వామ్య విధానాలతో మన లక్ష్యసిద్ధికి కృషి చేయాలి. కమిషన్ సిఫార్సులే తుది నిర్ణయంకాదు. కనుక ప్రయత్నమంతా వ్యర్థమైందని భావించనక్కరలేదు."

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శుక్లా వ్యాఖ్య

"ఇప్పటి మధ్యప్రదేశ్‌కు పునర్విభజనకు సంబంధించిన సమస్యలేమీ లేవు. ప్రతివారికీ వారు కోరినదే జరిగింది." అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ శుక్లా అన్నారు.

"కమిషన్ తుదకు ఒక మరాఠీ రాష్ట్రాన్ని రూపొందించి,అది స్వయంపోషకమని కూడా పేర్కొన్నది. జబ్బల్‌పూర్ నూతన మధ్యప్రదేశ్‌కు రాజధాని కాదగునని కమిషన్ పేర్కొనడంకూడా హర్షించదగింది" అని పండిట్ శుక్లా అన్నారు.

భోపాల్ ముఖ్యమంత్రి అసంతృప్తి

భావి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా జబ్బల్‌పూర్‌ను పేర్కొనడాన్ని భోపాల్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎస్. డి. శర్మ నిరసించాడు.

ఏ రాష్ట్రం రాజధాని ఎక్కడ వుండాలని సూచించే అధికారం కమిషన్‌కు లేదని,తాను ఈ విషయంలో కమిషన్ సూచన "అనిర్దిష్టం" (న్యాయమూర్తి సలహా, అభిప్రాయంగా) పరిగణించాలని డాక్టర్ శర్మ అన్నారు.

భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని కావడానికి తగిన నగరమని, ఈ విషయాన్ని నిష్పాక్షికమైన నిపుణుల సంఘం నిర్ణయానికి వదలాలని అన్నారు.

సౌరాష్ట్ర పి. ఎస్. పి ఖండన

సౌరాష్ట్రను ద్విభాషారాష్ట్రమైన బొంబాయిలో చేర్చడానికి సౌరాష్ట్ర ప్రజా-సోషలిస్ట్ పార్టీ అంగీకరించడంలేదు. సౌరాష్ట్రను కనీసం 10 సంవత్సరాల దాకానైనా ప్రత్యేక రాష్ట్రంగా వుంచాలని కోరింది.

నివేదికపై చర్చ జరుపడానికిగాను రాష్ట్ర పి. ఎస్. పి. కార్యవర్గం ఈనెల 20 వ తేదీన లిబియాలో సమావేశమౌతున్నది.

శ్రీ చితాలే విమర్శ

ప్రముఖ మహారాష్ట్ర కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీ వి. డి. చితాలే నేడు చేసిన ప్రకటనలో మహారాష్ట్ర ప్రాంతాలను గురించి కమిషన్ చేసిన సూచనలు ఎంతమాత్రం ఆమోదించదగినవి కావన్నారు. సంయుక్త మహారాష్ట్రంకోరేవారందరిపక్షాన [illegible] వరకు మహారాష్ట్రులలో సాధించినవకమత్యం చెక్కుచెదరనివ్వక సంయుక్త మహారాష్ట్ర సాధనకు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.

"ఒక్కమాటలో చెప్పాలంటే,కమిటీ మహారాష్ట్రులకు ఘోరమైన అన్యాయం చేసింది. ఇటీవల పత్రికలలో పలువురు ప్రకటించిన భయాందోళనలు నిజమయ్యాయి. సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని నిరాకరిస్తూ కమిషన్ చేసిన వాదం సహేతుకం కాకపోగా ఇతర విషయాల ప్రాధాన్యంతో చేయబడినవిగా తోస్తున్నాయి. స్వప్రయోజనపరమైన కొన్ని వర్గాల అపోహలకు కమిషన్ లొంగిపోయినట్లున్నది.ఆ అపోహతోనే మహారాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందనుకుంటాను. బొంబాయి నగరాన్ని మహారాష్ట్రంలో చేర్చుకోవడానికి కమిషన్ సూచించిన కారణాలు ఎవరికీ సంతృప్తి కలిగించవు." అంటూ ఆయన ఇంకా ఇలా అన్నారు:—

"అవిచ్ఛిన్న నిరోధకమైన పెద్ద [illegible] స్తులు బొంబాయి నగరాన్ని మహారాష్ట్రలో చేర్చడానికి మొదటినుంచీ ప్రతికూలు రన్నసంగతి అందరికీ తెలిసిందే. విదర్భ రాష్ట్ర నిర్మాణానికి ఏ సిద్ధాంతంతోను సంబంధంలేదు. దీనిలో ఏదో ఎత్తుందనే స్పష్టమవుతున్నది.

"ఇక బెల్గాంనగరం, దాని పరిసర మరాఠీ ప్రాంతం విషయంలోను కమిషన్ చాలా అన్యాయంగా ప్రవర్తించింది. కార్వార్‌లోని మరాఠీవారి సంగతికూడా ఉపేక్షించబడింది. మొత్తానికి కమిషన్ సిఫార్సులు మరాఠీ ప్రజలకు సంబంధించినంతవరకూ ఎంతమాత్రమూ అంగీకార యోగ్యమైనవికావు.

"ప్రజాస్వామ్యంలో ప్రజలదే తుదిమాట. ప్రజాస్వామ్య ప్రతికూలమైన నిర్ణయాలు బలవంతంగా రుద్దబడే పక్షంలో ప్రజలు తుదిదాక ప్రతిఘటిస్తారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనడానికి మరాఠీ ప్రజలందరు వెంటనే సన్నద్ధులు కాగల రనడంలో నాకు ఎంతమాత్రమూ సందేహం లేదు."

శ్రీ శంకర్‌రావ్‌దేవ్ ఆవేదన

కమిషన్ బొంబాయిని ద్విభాషా ప్రాంతముగా చేస్తూ సంయుక్త మహారాష్ట్ర వాంఛను తోసిరాజన్నందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ చాల ఆశాభంగం కలిగిందని సంయుక్త మహారాష్ట్ర పరిషద్ అధ్యక్షుడు శ్రీ శంకర్‌రావ్ దేవ్ అన్నారు.

ప్రస్తుతం బొంబాయి నగరంలో వున్న మహారాష్ట్ర నాయకులు మహారాష్ట్ర పరిషద్ కార్యాలయంలో ఇష్టాగోష్ఠి జరిపి, కమిషన్ నివేదికపై భావి కార్యక్రమం గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయమూ జరుగలేదు. శ్రీయుతులు శంకరరావ్ దేవ్, టి. ఎస్. హిరే, బి. వావన్ మున్నగువారు పాల్గొన్నారు.

శ్రీ మురార్జీ మౌనం

బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మురార్జీ దేశాయి కమిషన్ నివేదికపై వ్యాఖ్య చేయడానికి నిరాకరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈనెల 23వ తేదీన న్యూఢిల్లీలో సమావేశమై నివేదికను చర్చిస్తుందన్నారు.

బొంబాయిలో పోలీసు బందోబస్తు

ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకటన దృష్ట్యా బొంబాయి నగరంలో పోలీసు బందోబస్తు చేయబడింది. అనవసరమైన అనాహుతాలు జరగకుండా ఈ చర్యలు తీసుకోబడ్డాయి.

బ్రిజ్‌లాల్ బియానీ హర్షం

మధ్యప్రదేశ్‌లోని మహారాష్ట్రుల చిరవాంఛితం కమిషన్ విదర్భరాష్ట్ర నిర్మాణంతో సూచించడం ద్వారా నెరవేరిందని మధ్యప్రదేశ్ ఆర్థికశాఖా మంత్రి శ్రీ బ్రిజ్‌లాల్ బియానీ హర్షం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని మరాఠీ ప్రజల వాంఛలను గుర్తించినందుకు ధన్యవాదా లర్పించారు.

బొంబాయి ద్విభాషా రాష్ట్రం గురించి ప్రశ్నించగా, తాను ఫజల్ అలీ కమిషన్‌కు అందజేసిన మెమోరాండంలో రెండు మరాఠీ రాష్ట్రాలు కావాలని కోరినట్లు అన్నారు.

నేపాల్‌కు ఇండియా సహాయం

డాక్టర్ సింగ్ సమర్థన

ఖాట్మండు, అక్టోబర్ 9—నేపాల్ విప్లవ నాయకుడు డాక్టర్ కే. ఐ. సింగ్ నేడిక్కడ ప్రసంగిస్తూ ఇతర దేశాల సహాయంకంటె ఇండియా సహాయాన్ని నేపాల్ స్వీకరించడం సర్వదా వాంఛనీయ మన్నారు.

మూడేళ్ళనరపాటు చైనాలో గడిపి, నేపాల్‌కు తిరిగివచ్చిన డాక్టర్ సింగ్ నేడిక్కడ జరిగిన బహిరంగసభలో ఉపన్యసిస్తూ నేపాల్ సరసన వుండి, నేపాల్‌పట్ల అత్యంత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న ఇండియాకు వ్యతిరేకంగా వివాదాలను చేసినంత మాత్రాన నేపాల్ సమస్యలు ఏవీ పరిష్కారం కాబోవన్న సంగతి గుర్తించాలని హెచ్చరించారు.

నేపాల్, ఇండియాలు ఒకదాని కొకటి దూరంగా వుండి మనజాలవని కూడా అన్నారు.

తనుతిరిగి రావడంతో నేపాల్‌లోని కొన్ని రాజకీయ పక్షాల వారు ఆందోళన చెందుతున్న సంగతి తనకు తెలుసు నన్నారు.

రెండేళ్ళలో జరుగనున్న జనరల్ ఎన్నికలలో తన ప్రత్యర్థులను ఎదుర్కొనగలనని పది రోజులలోనే జరుగ నున్న మహాసభలో తన కొత్త పార్టీ సంస్థాపన సంగతి ప్రకటించ బడగలదని ఎన్నికలలో తన పార్టీతో పోటీ చేయడానికి ఇతర పార్టీలను సిద్ధంగా వుండవలసిందని కూడా హెచ్చరించారు.

బొంబాయి స్టేషన్ మాస్టర్‌పై దాడి

దోపిడీదారుల కాల్పులవల్ల ఆయన మృతి

బొంబాయి, అక్టోబర్ 9—ఉత్తర బొంబాయిలోని దాదర్ రైల్వే స్టేషన్ డిప్యూటీ స్టేషన్ మాస్టర్ శ్రీ సి. ఎల్. చావన్‌ను గతరాత్రి 1-30 గంటలకు సాయుధులైన ఇద్దరు దుండగులు అడ్డగించి కాల్పులు సాగించగా ఆయన మృతిచెందారు.

స్టేషన్‌లో టిక్కెట్ల అమ్మకం జరుగు సొమ్మంతను మూడు సంచులలో కట్టి సెక్యూరిటీ ఆఫీసుకు అప్పజెప్పడానికై శ్రీ చావన్ ఒక పోర్టర్, ఒక రైల్వే కానిస్టేబిల్‌తోసహా బయలుదేరినాడట. ఇంకొక ప్లాట్‌ఫారమ్ చేరుకోడానికై ఓవర్‌బ్రిడ్జి దాటుతున్న సమయంలో పై దోపిడీ జరిగినదట. దుండగులు ఒక సంచిని తీసుకొని పారిపోయారు. అందులో 560 రూపాయలున్నవి. దాదాపు 10,000 రూపాయలుగల రెండు సంచులు ప్లాట్‌ఫారమ్‌పై వదలబడినవి.

శ్రీ చావన్‌ను డబ్బు సంచులు ఇచ్చివేయక పోతే పేల్చివేస్తామని దుండగులు బెదిరించినా [illegible] సాగించారని తెలుస్తున్నది.

ఇంజనీరింగ్ సరుకుల ఎగుమతి

ప్రోత్సహించడానికి కలకత్తాలో ప్రత్యేక సంస్థ

కలకత్తా, అక్టోబర్ 9—యూనియన్ వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి నేడిక్కడికి వచ్చారు.

ఈయన నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించారు.

సోమవారం ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌కు ప్రారంభోత్సవం జరుపుతారు. భారత దేశంనుంచి ఇంజనీరింగ్ సామగ్రిని పెద్ద ఎత్తున ఎగుమతిని ప్రోత్సహించడానికి ఈ కౌన్సిల్ నెలకొల్పబడింది. ఎగుమతి ప్రోత్సాహ చర్యల కింద ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ భారత దేశంలో నెలకొల్పిన సంస్థలలో ఇది నాల్గవది. తక్కిన మూడు సంస్థలు బట్టలు, సిల్కు, గుడ్డలు, ప్లాస్టిక్ సరకుల ఎగుమతి నిమిత్తం నెలకొల్పబడ్డాయి.

ఈ కౌన్సిల్‌కు చెయిర్మన్‌గా మిస్టర్ డి. ఎన్. జలాల్ వ్యవహరిస్తారు. కలకత్తా ప్రధాన కార్యాలయంగా వుంటుంది.

శ్రీ కృష్ణమాచారి సోమవారం సాయంకాలం టాటానగర్ వెడతారు. 12 వ తేదీన రూర్కెల్లాను చూస్తారు.

నేపాల్ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికను తయారుచేయడానికై ప్లానింగ్ కమిషన్ నియమించబడగలదని రాజు ప్రకటించారు.

(5 వ పేజీ తరువాయి)

7673 7731 7932 34 65 70 94 8569 మరియు 73.

హిందీలో ఉత్తీర్ణులు

4277 4314 16 72 85 98 99 4575 81 4610 15 18 32 4710 14 41 51 84 91 4854 59 64 4939 83 5027 50 57 58 64 5162 5235 54 75 96 5309 32 62 5845 5902 46 51 6048 98 6100 14 17 21 6206 07 27 6320 6423 6536 41 99 6600 41 58 59 62 63 72 76 77 6778 6806 10 22 6916 18 33 36 46 7072 74 95 7118 99 7247 7336 7569 7639 7713 19 51 61 62 93 7838 68 7989 8011 68 8115 67 90 8208 37 61 80 8356 8407 64 79 8501 86 89 8606 11 29 69 89 మరియు 8733.

హిందీ ప్రాథమిక పరీక్షలు [illegible]

4364 5775 5960 7204 7375 మరియు 7551.

షరతులు లేనిపక్షంలో ఏదేశంనుంచి అయినా ఆయుధాల దిగుమతి

—అరబ్ విదేశాంగ మంత్రుల సమ్మతి

కయిరో, అక్టోబర్ 9—

షరతులు లేవీ విధించని పక్షంలో ప్రాక్పశ్చిమ ఖండాలలో ఏ దేశం నుంచి అయినా ఆయుధాలు ఖరీదు చెయ్యడానికి ఇక్కడ సభ జరుపుతున్న పెక్కు అరబ్ లీగ్ రాజ్యాల ప్రధానులు, విదేశాంగ మంత్రులు తమ సమ్మతి ప్రకటించినట్లు తెలుస్తున్నది.

అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం గత రాత్రి ఇక్కడ ప్రారంభమైంది. వీరిలో నలుగురు ప్రధానిపదవి కూడా వహిస్తున్నారు. అరబ్ రాజ్యాల సమష్టి రక్షణ గురించి, అరబ్ రాజ్యాలన్నీ అనుసరింపదగు ఏకైక విధానంగురించి సిరియా, లెబనాన్‌లు రూపొందించిన పథకాన్ని సిద్ధాంతరీత్యా ఆమోదించడం గురించి ఈ సమావేశంలో చర్చించబడింది.

జోర్డాన్ నదీజల వినియోగంపై అమెరికా ప్రతిపాదించిన ముఖ్య ప్రణాళికను చర్చించి తుది నిర్ణయం చెయ్యడం ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడంలో ప్రధానోద్దేశం. ఈ ప్రణాళికను రచించింది ఐసెన్‌హోవర్ ప్రత్యేకదూత మిస్టర్ ఎరిక్ జాన్‌స్టన్. అరబ్ మంత్రులు తనతో సంప్రదించదలచుకొంటే సిద్ధంగా వుండేందుకుగాను ఆయన కూడా కయిరోలో వచ్చివున్నాడు.

నిన్నటి సమావేశానికి ఈజిప్షియన్ ప్రధాని లెఫ్టినెంట్ కర్నల్ నాజర్ విదేశాంగ మంత్రి హోదాలో హాజరైనారు. సభకు ఆయన అధ్యక్షత వహించారు కూడా.

చెకోస్లోవేకియా నుంచి ఈజిప్టు ఆయుధాలు దిగుమతి చేసుకొనడం కూడా ఈ సమావేశంలో మామూలుగా చర్చకు వచ్చింది.

పాశ్చాత్య దేశాల నుంచి ఈజిప్టు ఆయుధాలు కొనడానికి చేసిన కృషి, తుదకు ఏపరిస్థితులలో చెకోస్లోవేకియాతో బేరం పరిష్కారం చేసుకొన్నదీ ప్రధాని నాజర్ వివరించారు. సభలో పాల్గొన్న అరబ్ విదేశాంగ మంత్రులు, ప్రధానులు ఈజిప్టు వైఖరిని తిరిగి బలపరచి, షరతు లేవీ విధించని పక్షంలో ప్రాక్పశ్చిమ ఖండాలలో ఏదేశం నుంచి అయినా ఆయుధాలు ఖరీదు చెయ్యడానికి తమ సమ్మతిని ప్రకటించారు కూడా.

టర్కీ-ఇరాక్ బాగ్దాద్ ఒడంబడిక ఫలంగా అమెరికా నుంచి ఆయుధాలు తెచ్చుకోడానికి సులువు వున్న ఇరాక్ అమెరికా నుంచి కొద్దిగా మాత్రమే భారీ సామగ్రి లభిస్తున్నదని, ఇతర దేశాల నుంచి మరికొన్ని ఆయుధాలు తెచ్చుకోడానికి సిద్ధంగా వున్నానని తెలియపరచిందట.

అరబ్ రక్షణ ఒడంబడికను అన్ని అరబ్ రాజ్యాలు ఎట్టి సందేహం లేకుండా ఆమోదించ నున్నందున టర్కీ-ఇరాక్ ఒడంబడిక విఫలం చెయ్యడానికై ఈజిప్టు సాగిస్తున్న కృషికి మరింత బలం సమకూరుతున్నది.

బాగ్దాద్ ఒడంబడికపై సంతకాలు జరిగినప్పటినుంచీ, అరబ్ రాజ్యాలపై పాశ్చాత్య రాజ్యాలు ఒత్తిడి తెస్తున్నందువల్ల అరబ్ రాజకీయాలలో ప్రధాని నాజర్‌కు పలుకుబడి తగ్గింది. కాని ఇప్పుడు తిరిగి నాజర్‌కు పలుకుబడి హెచ్చింది.

ఉత్తర ఆఫ్రికా సమస్యపై చర్చ

కయిరో, అక్టోబర్ 9—ఇక్కడ సమావేశమైన ఎనిమిది అరబ్‌లీగ్ రాజ్యాల ప్రధాన మంత్రులు, విదేశాంగమంత్రులు ఇజ్రాయెలీ, ఉత్తర ఆఫ్రికన్ సమస్యలపై నేడు చర్చించారు. ఓమన్‌కు లీగ్‌లో సభ్యత్వ మివ్వడం గురించి కూడా సమాలోచనలు జరిపారు.

10 వ తేదీ ఉదయానికి సమావేశం వాయిదా వెయ్యబడింది.

నేటి ఉదయం ఈజిప్టు, సిరియా, లెబనాన్, జోర్డాన్ విదేశాంగ మంత్రులు జాన్‌స్టన్ ప్రణాళికపై చర్చ జరిపారు.

అరబ్ సమష్టి రక్షణపై ఒక కొత్త ప్రణాళికను లెబనీస్ విదేశాంగమంత్రి ఈజిప్షియన్ ప్రధాని నాజర్‌కు నేడు సమర్పించారు. సిరియన్, లెబనీస్ ప్రధాన మంత్రులు కలిసి గత వారం తయారుచేసిన ఈ ప్రణాళిక అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రతిపాదించబడుతుంది. ఇరాక్‌ను తిరిగి అరబ్ లీగ్‌లోకి తీసుకొని రావడాని కిది ఉద్దేశింపబడినట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రష్యా విదేశ వాణిజ్య విధానం

మార్పు సంభవమట

మాస్కో, అక్టోబర్ 9—యాల్టాలో ఇటీవల ఒక అమెరికన్ కంపెనీ అధినేత సోవియెట్ రష్యన్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కృశ్చేవ్‌తో మాట్లాడిన ఫలితంగా రష్యా విదేశ వాణిజ్య విధానంలో పెద్దమార్పు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

విదేశాలవారితో స్వయంగా పరిచయం కలిగించుకోవడంవల్ల కొత్త అనుభూతిని పొందిన సోవియెట్ నాయకులు కేపిటలిస్టు దేశాలలోని వాణిజ్య సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం మంచిదని గ్రహించారు.

ఇందువల్ల సోవియెట్ నాయకులు పాశ్చాత్య రాజ్యాలలో యంత్రాలనుమాత్రమే గాక తమ దేశంలో ఉత్పత్తులను అధికతరం చేయడానికి ఉపకరించగల అన్ని వస్తువులను ఖరీదుచేయవచ్చు.

ఆయుధ విసర్జనపై ఒడంబడిక

అమెరికా ఆశాభావం

న్యూయార్క్, అక్టోబర్ 9—ఆయుధ విసర్జనపై ఒడంబడిక కుదిరే సూచనలు కానరావడం తనకు హర్షణీయంగా వున్నదని ఆయుధ విసర్జన విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ప్రత్యేక సహాయకుడు మిస్టర్ హెరాల్డ్ స్టాసెన్ నిన్న మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ పేర్కొన్నాడు.

ఆయుధ విసర్జన సాధక ఉపసంఘంలో మిస్టర్ స్టాసెన్ అమెరికా ప్రతినిధికూడా. అక్టోబర్ 27 వ తేదీన జెనీవాలో అగ్రరాజ్య విదేశాంగమంత్రులసభ జరిగేవరకు ఉపసంఘ సమావేశం వాయిదా వెయ్యబడింది.

ఆయుధాలను, సాయుధసైన్యాలను పరిమితం చేసుకోడానికి తగు తనిఖీలు కట్టుదిట్టాలకు అవకాశం వుండగల ఒడంబడిక చేసుకొనేందుకై అగ్రరాజ్యాలు నెమ్మదిగా అయినప్పటికీ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్లు తాను నమ్ముతున్నానని కూడా మిస్టర్ స్టాసెన్ ప్రకటించాడు.

అణ్వస్త్రాలను దాచివుంచినట్లయితే వాటిని తెలుసుకోడానికి ఇంతవరకు మార్గాంతరం సుగోచరం కాలేదని, ఆ మార్గం అన్వేషించడానికి ఇప్పుడు కృషి చెయ్యడం అత్యవసరమని కూడా ఆయన అన్నాడు.

వర్జిన్ ద్వీపాలకు నీగ్రో గవర్నర్

వాషింగ్టన్, అక్టోబర్ 7—కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన నీగ్రో నాయకుడు మిస్టర్ వాల్టర్ గోర్డాన్ వర్జిన్ ద్వీపాలకు గవర్నరుగా నేడిక్కడ చీఫ్ జస్టిస్ ఎర్ల్ వారెన్ సమక్షంలో ప్రమాణం స్వీకరించాడు.

అక్టోబర్ 16 వ తేదీని తాను వర్జిన్ ద్వీపాలకు బయలుదేరి వెళుతున్నానని మిస్టర్ గోర్డాన్ తెలియజేశాడు.

ప్రపంచానికి అమెరికా, బ్రిటన్‌ల మైత్రి ప్రాముఖ్యం

—సర్ విన్‌స్టన్ చర్చిల్ హెచ్చరిక

న్యూయార్క్, అక్టోబర్ 9—బ్రిటన్, అమెరికాలు సుదృఢమైన తమ స్నేహానుబంధం, సమైక్యత ఏ కారణంచేతనైనా సడలడానికి అనుమతిస్తే తత్ఫలితంగా మానవజాతికి మున్నెన్నడూ కని విని యెరుగనంతటి మహానర్థం సంభవించడం తథ్యమని సర్ విన్‌స్టన్ చర్చిల్ హెచ్చరిక చేశారు.

రికార్డు చేయబడి, నేటి రాత్రి ఇక్కడ బ్రాడ్‌కాస్ట్ చేయబడిన ఒక ప్రసంగంలో ఆయన పై విధంగా హెచ్చరించారు.

"ఫ్రీడం హౌస్" తనకు సమర్పించిన వార్షిక బహుమానాన్ని అందుకుంటూ, ఆ సంస్థ వార్షిక సమావేశం సందర్భంగా చేయబడే విందునాడు బ్రాడ్‌కాస్ట్ చేయబడడానికి ఈ ప్రసంగాన్ని సర్ విన్‌స్టన్ రికార్డు చేయించారు. బహుమానాన్ని సర్ విన్‌స్టన్ తరఫున వాషింగ్టన్‌లోని బ్రిటిష్ రాయబారి సర్ రోజర్ మాకిన్స్ అందుకున్నారు.

ఆంగ్లో-అమెరికన్ సంబంధ బాంధవ్యాలలో వెనక జరిగిన పొరపాటులను గురించి సమీక్షించిన పిదప సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇలా పేర్కొన్నారు:

"మన ఉభయ దేశాలు చేయిచేయి కలిపి అన్యోన్యంగా నిలబడి నప్పుడు వాటికి కావలసిన పనులన్నీ కూడా యించుమించుగా సవ్యంగా జరిగిపోయాయి.

"ఈ శతాబ్దంలో మన రెండు దేశాలు తమ మైత్రి ప్రాముఖ్యాన్ని విస్మరించి ఒక దాని కొకటి దూరమైనప్పుడల్లా మనకు మహానర్థకర పరిస్థితి సంభవించింది; సర్వ విధ్వంసం పొందకుండా ఆత్మరక్షణ గావించుకోడానికి మన దేశాలు తిరిగి తమ మైత్రిని దృఢతరం చేసుకోడానికి కృషిచేస్తూ వచ్చాయి.

"గత కొద్ది సంవత్సరాలలోను అంతర్జాతీయ పరిస్థితి ఉద్రిక్తతలు తగ్గి కొంత వరకు బడిందంటే అందుకు పాశ్చాత్య రాజ్యాలు అలవరచుకొన్న సమైక్యత, తమ మైత్రిని దృఢతరం చేసుకోడానికి అవి చేసిన త్యాగాలే ప్రధాన కారణమని నేను నిస్సందేహంగా చెప్పగలను.

"ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపుల వున్న రాజ్యాలు తిరిగి తమ సమైక్యత ప్రాముఖ్యాన్ని నిర్లక్ష్యంచేసి వేటి దారిన అవి పోగల ప్రమాదం లేకపోలేదు. కాగా, ఇంతకంటె మహానర్థకర పరిస్థితికి దారితీయగల విషయం వేరొకటి వుండబోదు.

"బ్రిటన్, అమెరికాల మైత్రి ఇప్పుడు వున్నంత సుదృఢంగా మున్నెన్నడూ లేదంటే అతిశయోక్తి కాబోదు. ద్వితీయ ప్రపంచ మహాయుద్ధానంతర శకంలో ఇది అత్యంత గమనార్హమైన విషయం. ఇది ఇలాగ కొనసాగినంతకాలం మనం ఏ శత్రువును చూసి భయపడవలసిన పనిలేదు."

నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా కొనసాగించబడే ఉద్యమానికి చిహ్నంగా, కేంద్రంగా ఫ్రీడం హౌస్ 1941 లో స్థాపించబడింది.

ఐసెన్‌హోవర్‌తో డల్లెస్ సమావేశం

మంగళవారం నాటికి ఏర్పాటు

డెన్వర్, అక్టోబర్ 9—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ వచ్చే మంగళవారంనాడు తన విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్‌ను తన ఆస్పత్రిలో కలుసుకోబోతున్నారు.

పదహారు రోజుల క్రిందట హృద్రోగం సంభవించిన ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఇప్పుడు ప్రమాదస్థితిని దాటినట్లు [illegible] బడుతున్నది.

మంగళవారంనాటి సమావేశంలో ఆయన మిస్టర్ డల్లెస్‌తో జెనీవాలో జరుగనున్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రుల సమావేశాన్ని గురించి చర్చించబోతున్నారు.

నిక్సన్‌తో ఐసెన్‌హోవర్ చర్చలు

అమెరికా వైస్-ప్రెసిడెంట్ మిస్టర్ నిక్సన్ నిన్నాయన ఇక్కడి ఆస్పత్రిలో ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌ను కలుసుకొని ఆయనతో 15 నిమిషాల సేపు సంభాషించారు.

ఉభయ ప్రభుత్వ వ్యవహారాలను గురించి [illegible] తెలుస్తున్నది.

ఈ పదహారు రోజులలోను ప్రభుత్వం [illegible] ప్రెసిడెంట్‌కు [illegible] ఈ సమావేశానంతరం మిస్టర్ నిక్సన్ పత్రికా విలేకరులకు [illegible] చేశారు.

సాదీ అరేబియాకు ఆయుధాల సప్లయికి రష్యా వాగ్దానం

కయిరో, అక్టోబర్ 9—ఇటీవల సాదీ రాజు టెహరాన్‌కు వెళ్ళినప్పుడు సాదీ అరేబియాకు ఆయుధాలను విక్రయించడానికి రష్యా వాగ్దానం చేసింది.

అయితే, ఈ విషయమై ఉభయదేశాల మధ్య ఇంకా ఎట్టి ఒడంబడిక జరగలేదు.

సాదీ అరేబియా ప్రధాని, విదేశాంగమంత్రి అయిన యువరాజు అమీర్ ఫేజల్ ఈ సంగతిని నిన్న యిక్కడ వివరం చేశాడు.

రేపు ఇక్కడ ప్రారంభం కానున్న అరబ్ రాజ్యాల సమావేశంలో పాల్గొనడానికి అమీర్ ఫేజల్ ఇక్కడకు వచ్చాడు.

సోషలిస్టు పార్టీగా వింధ్యప్రదేశ్ పి. ఎస్. పి. అవతరణ

కేంద్ర కార్యవర్గంతో తెగతెంపులు

రీవా, అక్టోబర్ 9—వింధ్యప్రదేశ్ ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నేడిక్కడ రాష్ట్రంలోని పి. ఎస్. పి. కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని యేర్పాటు చేసింది.

వింధ్య ప్రదేశ్ ప్రజా-సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గంతో పూర్తిగా తెగతెంపులు చేసికోవాలని, అది యికముందు వింధ్యప్రదేశ్ సోషలిస్టు పార్టీగా వ్యవహరించాలని ఈ సమావేశం నిర్ణయించింది.

యు. పి. ప్రజా-సోషలిస్టు పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీ గోపాల్ నారాయణ్ సక్సేనా ఈ సమావేశానికి ప్రారంభోత్సవం చేశారు. 88 మంది డెలిగేట్లలోను దాదాపు 68 మంది, దాదాపు 160 మంది ప్రత్యేకంగా ఆహూతులైన వారు హాజరైనారు.

డాక్టర్ రామమనోహర్ లోహియా నాయకత్వంపట్ల ఈ సమావేశం సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది.

కేంద్ర కార్యవర్గం సోషలిస్టు ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్మడానికి పూనుకొన్నదని ఈ తీర్మానం పేర్కొన్నది.

మైసూరు సోషలిస్టు పార్టీ కార్యవర్గం

బెంగుళూరు, అక్టోబర్ 9—కొత్తగా ఏర్పడిన మైసూరు సోషలిస్టు పార్టీ శ్రీ యస్. శివప్పను అధ్యక్షుడుగాను, మునుకా గోవింద శెట్టిని కార్యదర్శిగాను, మరొక 16 మందిని కార్య నిర్వాహకవర్గ సభ్యులుగాను ఎన్నుకొన్నది.

నికోసియా, అక్టోబర్ 10—సైప్రస్ ప్రజలకు స్వపరిపాలనాధికారాన్ని ప్రసాదించగలనని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని సైప్రస్ గవర్నర్ సర్ జాన్ హార్డింగ్ నిన్న ప్రజలను ఉద్దేశించి చేసిన బ్రాడ్‌కాస్ట్ ప్రసంగంలో పునరుద్ఘాటించారు.

ఫారే మొరాకో విధానానికి పెద్ద మెజారిటీతో ఫ్రెంచి పార్లమెంటు ఆమోదం

పారిస్, అక్టోబర్ 9—

మొరాకోలో నూతన రాజ్యాంగ సంస్కరణలను అమలు పరుస్తూ ప్రధాని ఫారే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీ నేటి ఉదయం నిర్నిబంధంగా ఆమోదించింది.

ప్రభుత్వపు మొరాకో విధానం ఆమోదించబడాలని ప్రతిపాదిస్తున్న ఈ తీర్మానంమొత్తంపై జరిగినవోటింగులో దానికి అనుకూలంగా 477 వోట్లు, వ్యతిరేకంగా 140 వోట్లు వచ్చాయి.

ఈ తీర్మానంపై పేరాగ్రాఫ్ వారీగా వోటింగు జరిగింది. దీనిలో ఇటీవల ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధులకు, మొరాకన్ నాయకులకు మధ్య జరిగిన ఒడంబడికలు ధ్రువపరచబడాలని ప్రతిపాదిస్తున్న ప్రధానమైన పేరాకు అనుకూలంగా 470 వోట్లు, వ్యతిరేకంగా 151 వోట్లు వచ్చాయి.

వోటింగు జరగడానికి ముందు ఈ తీర్మానం ఇంత పెద్ద మెజారిటీ వోట్లతో ఆమోదించబడగలదని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వ విధానాన్ని బలపరచిన మెజారిటీ వోట్లనుంచి కమ్యూనిస్టు సభ్యుల 98 వోట్లు పూర్తిగా మినహాయించబడినప్పటికీ, సోషలిస్టులు, మితవాదులలో సహా అన్ని పక్షాల సభ్యులుకలిసి ఫారే ప్రభుత్వాన్ని పెద్ద మెజారిటీతో సమర్థించారన్నమాట. మొరాకో ప్రజలపట్ల స్నేహ సామరస్యాలను ప్రదర్శిస్తూ మొరాకో సమస్యను ఫ్రాన్సు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వీరందరు ఏకగ్రీవంగా కోరుతున్నారన్నమాట.

మూడున్నర రోజులపాటు ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీలో తీవ్రవాదోపవాదాలు జరిగిన పిమ్మట ఈ ప్రభుత్వ తీర్మానం నేటి ఉదయం పై విధంగా ఆమోదించబడింది.

ఇంతవరకు కొన్ని వారాలుగా డీగోల్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, మొరాకోలో స్థిరపడిన ఫ్రెంచివారి సంఘానికి చెందిన సభ్యులు ఫారే విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ ప్రచారం చేశారు.

రాబాత్‌లోని ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ జనరల్ జియోబ్ బోయర్ డీ లా టూర్ ను సయితం ప్రభుత్వ విధాన వ్యతిరేక వర్గాలవారు అనుదినం తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఈ కారణం చేతనే ఆయన, సుల్తాన్‌స్థానే ముగ్గురు మొరాకన్‌నాయకులతో ఒక రీజెన్సీ కౌన్సిల్ స్థాపించబడానికి రాజ్యాంగ సంస్కరణల ప్రణాళికలోని ప్రథమాంశాన్ని ఇంతవరకు అమలు జరపలేకపోయారు. ఈ రీజెన్సీ కౌన్సిల్ పూర్తిగా మొరాకన్‌లే సభ్యులుగాగల నూతన ప్రభుత్వాన్ని నెలకొల్పవలసివున్నది.

నిన్న చర్చ సందర్భంగా ప్రధాని ఫారే స్పష్టం చేసినట్లు, మొరాకోలో ఇస్తిక్‌లాల్ నేషనలిస్టు పార్టీ సహకారం పొందడానికి ఈ రీజెన్సీ కౌన్సిల్ స్థాపన మిక్కిలి అవసరం. ఈ పార్టీ సహకారం లభించనినాడు అక్కడ సంస్కరణలను అమలు జరపడం సాధ్యం కాదని ప్రధాని హెచ్చరిక చేశారు కూడా.

చర్చలో కొందరు సభ్యులు ప్రధానిని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కుతంత్రాలు పన్నుతున్న సేనా నాయకుల విషయంలోను, అవిధేయతప్రదర్శిస్తున్న ఉన్నతోద్యోగుల విషయంలోను ప్రధాని అనవసరంగా మెత్తదనం చూపుతున్నారని ముఖ్యంగా సోషలిస్టులు ఆరోపించారు.

నేటి వోటింగు ఫలితంగా, మొరాకోలో సంస్కరణలు సత్వరంగా అమలు జరపబడాలని పట్టుపట్టడానికి ప్రధానిఫారే ప్రభుత్వానికి పూర్తిగా స్తోమత లభించింది.

మొరాకోలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు రక్షణ మంత్రి ప్రకటన

కొత్తగా ఫ్రెంచి రక్షణ మంత్రిగా నియమించబడిన జనరల్ బిలోట్ మొరాకోలో అట్లాస్ పర్వతాలలోని కల్లోలిత ప్రాంతాలలో పర్యటనచేసి నేడిక్కడకు తిరిగి వచ్చారు.

మొరాకో పరిస్థితి అదుపులోనికి వచ్చిందని ఈయన ప్రకటించారు.

ఉత్తర ఆఫ్రికాకు తరలించడానికి ఫ్రాన్సు తన రిజర్వు సేనలను ఇక పిలువ వలసిన అవసరంలేదనీ, మొరాకోకు మాత్రం రిజర్వు సేనలు ఇంకా అవసరంకావచ్చుననీ ఈయన తన ప్రకటనలో వివరించారు.

డల్లెస్‌కు అల్జీరియన్ నాయకుల హెచ్చరిక

తమ వ్యవహారాలలో అట్లాంటిక్ రాజ్యాలజోక్యం సహించబోమని

న్యూయార్క్, అక్టోబరు 10—అల్జీరియా వ్యవహారాలలో ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ రాజ్యాలు జోక్యం కలిగించుకోవడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని అల్జీరియన్ జాతీయ వాదులు అమెరికా విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

అట్టి జోక్యం తమ ప్రజల స్వాతంత్ర్య సాధనదీక్ష మరింత బలపడడానికి, తమ స్వాతంత్ర్య సమరం ద్విగుణీకృతోత్సాహంతో కడకంటా కొనసాగించబడడానికి మాత్రమే ఉపకరించగలదని ఈ సందర్భంలో వీరు మిస్టర్ డల్లెస్‌కు పంపిన టెలిగ్రాంలో స్పష్టం చేశారు.

అల్జీరియన్ స్వాతంత్ర్యోద్యమ సంఘం నేడిక్కడ ప్రచురణార్థం విడుదల చేసిన ఈ టెలిగ్రాంలో "ఉత్తర అట్లాంటిక్ రక్షణవ్యవస్థ రాజ్యాలు సామరస్యానికిబదులుగా యుద్ధాన్ని, స్వాతంత్ర్యానికి బదులుగా కలోనియలిజంనే వరించే మాట వుంటే ఆసియాలోను, ఆఫ్రికాలోనువున్న మా మిత్రులు సహజంగా మాకు అండదండగా నిలువగలరనే సంపూర్ణవిశ్వాసం మాకు వున్నది" అని పేర్కొనబడింది.

పారిస్‌లో నిరసన ప్రదర్శనాలు

813 మంది ఉత్తర ఆఫ్రికన్‌ల అరెస్టు

పారిస్, అక్టోబర్ 10—

మొరాకోలో ఫారే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీ ఆమోదించినందుకు నిరసనగా పారిస్‌లోని ఉత్తర ఆఫ్రికన్ పౌరులు నిన్న ప్రదర్శనాలు జరిపారు. ఈ సందర్భంలో 813 మంది ఉత్తర ఆఫ్రికన్‌లు అరెస్టు చేయబడ్డారు.

నిన్న ఈ నిరసన ప్రదర్శనాలు జరిగిన పిమ్మట లయాన్స్‌లో పోలీసులు అప్పటి ఉత్తర ఆఫ్రికన్ పౌరుల గుర్తింపు కార్డులను తనిఖీచేసి కార్డులు సరిగాలేని 26 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. (యు.పి.ఐ)

లావోస్‌లో ఎన్నికల నిర్వహణపై చర్చలు

రంగూన్, అక్టోబర్ 9—లావోస్, వియత్నాంల ప్రభుత్వ ప్రతినిధులు, పాథెట్‌లావో ఉద్యమ ప్రతినిధులు ఇండో-చైనా రాజకీయ భవిష్యత్తుపై నేడిక్కడ చర్చ ప్రారంభించారు.

అంతర్జాతీయ యుద్ధ విరమణ సంఘం అధ్యక్షుడు శ్రీ ఎస్. సేన్. అందులోని సభ్యులు మిస్టర్ పాల్ బ్రిడ్జి (కెనడా), మిస్టర్ క్రాజివిన్ (పోలెండు) కూడా ఇక్కడకు వచ్చారు.

సంప్రతింపులు రెండు రోజులు జరుగగలవనీ, ప్రస్తుతం పాథెట్‌లావో వారి ఆక్రమణలో వున్న ఉత్తర లావో రాష్ట్రాల కంట్రోల్ గురించి, డిసెంబర్‌లో లావోస్‌లో ఎన్నికలు జరపడం గురించి చర్చించబడ గలదని శ్రీ శ్రీ సేన్ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

జకార్తా, అక్టోబర్ 7—తన ప్రభుత్వం ప్రెసిడెంట్ సోకర్నోకు అధికారాలను అప్పగించ పెట్టడానికి ముందు కొత్త సైనిక యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుని నియమించగలదని ఇండొనేసియా ప్రధాని బర్హనుద్దీన్ హరహాప్ నేడు ప్రతినిధుల సభలో ప్రకటించాడు.



ఇండియా టూరులోని అమెరికా గాయకుడు ఫ్రాంక్ కూపర్ ఇటీవల బొంబాయి వెళ్లినప్పుడు ఫైర్‌స్టోన్ ఫ్యాక్టరీని చూశారు



75 యకరముల విస్తీర్ణములో అమర్చబడియుండు ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ ఇంతవరకు ఆసియాలో కనివిని యెరుగని బృహత్తర మైనది.

ఆశియా దేశపు బృహత్ ప్రదర్శన గవాక్షము

భారతీయ విభాగ మునందు భారతదేశము యొక్క పరిశ్రమల వికాసము సంక్షేపముగా నివేదింపబడును. వ్యక్తిగత సంస్థలు, కుటీర పరిశ్రమలు—మరియు సార్వజనిక సంస్థలు—ఈ మూడును సంపూర్ణముగా నిరూపింపబడగలవు. విదేశీయ విభాగంలో 20 ప్రత్యేక స్థలములలో వివిధ దేశములు అధునాతనమగు ముఖ్య వస్తువులను ప్రదర్శింపగలవు. అనేక పార్శ్వత్తులు, వస్తువులను తయారుచేయు వారు మరియు ఏజెంట్లు తమ తమ ప్రత్యేక స్థలములను కలిగియుందురు. వినోదవనము మరియు చిల్లరగా విక్రయింపబడుయుకాణములు ప్రదర్శన ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణలు.

ఇండియన్ ఇండస్ట్రీస్ ఫేర్

మధురా రోడ్, న్యూఢిల్లీ.

29-10-55 నుంచి 15-12-55 వరకు

భారతీయ ప్రభుత్వమువారి సంపూర్ణ సహకారముతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ వారిచే నిర్వహణ

IIF-7 TB

గ్లికోడిన్-టెర్ప్-వసాకా

అలెంబిక్ కెమికల్ వర్క్స్ కంపెనీ లిమిటెడ్, బరోడా—3

మీరు అలెంబిక్ లో పూర్తి విశ్వాసం ఉంచవచ్చును.

రేడియో

(అక్టోబర్ 12, బుధవారం)

విజయవాడ: 357 1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా): 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె: 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె: 1-30 మద్రాస్ ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 (రి); సాయంత్రం: 5-30 త్రిపురారిభట్ల శ్రీరామమూర్తి (వ): 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు. వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేమిటి? బంగారు పాట; పంచవర్ష ప్రణాళిక: జరిగినది. జరుగనున్నది. నీటివసతులు ప్రసంగం. ప్రకటనలు. ధరలు. వాతావరణం; 7-10 (తె. వా); 7-15 పురాణకాలక్షేపం; 7-30 (రి); 7-45 రాష్ట్ర పరిపాలనా విషయములు: ప్రసంగం: 8-0 ఒకరినిమించి ఒకరు: నాటిక (మద్రాస్ నుండి రిలే); 8-30 ప్రసంగం (ఆం); 8-50 (రి); 9-0 (ఆం. వా); 9-15 (రి); 9-30 వాద్య బృందం; 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6 50 స్వాగతం: 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఆర్. కృష్ణవేణీ రాధాకృష్ణన్ (వీ): 8-0 (స్టూ రి); మధ్యాహ్నం: 12-30 కె. ఎ. పీరయ్య (వ): 1-30 (రి): 1-40 (హిం. వా): 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 (స్టూ. రి): 6-0 సంగీత పాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 కె. వి. కృష్ణన్. 7-0 (స్టూ. రి): 7-30 జంత్రసమ్మేళనం; 8-0 చిదంబరం కె. వి. లక్ష్మి: 8-30 (ఆం. ప్ర); 8-50 నిలయవిద్వాంసుడు (వ); 9-0 ఎస్. లక్ష్మీనారాయణన్: 9-15 దండిగల్ ఎస్. వి నగరాజన్ (వే): 10-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా): 7-15 (స్టూ. రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం: 1-0 (రి): 1-30 (ఆం. వా); 1 40 (రి): 1-50 (తె. వా): 2-0 నిలయ విద్వాంసుడు (గో); 2-15 వి. చంద్ర: 4-0 కె గోపాలస్వామిచెట్టి (గా); సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు. వాతావరణం. వాణిజ్యవార్తలు (ఆం): 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. రి): 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 రాష్ట్ర పరిపాలనా విషయాలు ప్రసంగం (విజయవాడనుండి రిలే): 8-0 ఒకరినిమించి ఒకరు: నాటిక - రచన: "నాగరాజామాత్యుడు" 8-30 ఎస్. లక్ష్మీనారాయణన్; 9-0 (ఆం. వా); 9-45 (స్టూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ: 7-0 (తె. వా): 7-15 పద్మా గోపాలకృష్ణన్; 7-45 హెచ్. ఆర్. కుర్దూకర్, బృందం: భజన్; 8-30 ఖయాల్; 8-45 హెచ్. ఆర్. [illegible] మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 (రి): 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 (ఖయాల్); 5-45 హెచ్. ఆర్. కుర్దూకర్, బృందం; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-గీతాపారాయణం; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—మెట్టవ్యవసాయము: మెట్ట ప్రాంతాల సరిసేద్యము ప్రసంగం. త్రైమాసిక నివేదిక; జా వి. ప్ర ప్రాంతాలు: నిజామాబాద్ వార్తలు, అభిప్రాయాలు; బజారుధరలు. 8-0 ఒకరినిమించి ఒకరు నాటిక (మద్రాస్ నుండి రిలే); 8-30 (ఆం. ప్ర); 8-50 హెచ్. ఆర్. కుర్దూకర్, బృందం: మీరా భజన్; 9-0 (ఆం.ఓ.వా); 9-30 సాహిత్య కార్యక్రమం (హిందీ); 10-0 పద్మా గోపాలకృష్ణన్; 10-30 ప్రసారసమాప్తి.

అరవిందుని సందేశం విశిష్టత

ప్రొద్దుటూరు సభలో ప్రముఖుల వివరణ

ప్రొద్దుటూరు, అక్టోబర్ 10—ఇక్కడి హోమ్సుపేటలో శ్రీ అరవింద సర్కిల్ పంచమ వార్షికోత్సవం మహోత్సవంగా జరుపబడింది. ఈ సందర్భంలో జరిగిన బహిరంగసభకు తహసీల్దార్ శ్రీ నరసింహరాజుగారు అధ్యక్షత వహించారు. శ్రీమతి అన్నపూర్ణమ్మగారు రాధా సందేశం చదివారు. శ్రీయుతులు టి. కోదండరామారావుగారు శ్రీ అరవిందు పూర్ణయోగసారమునుగూర్చి శంకరుల మాయావాద స్వరూపాన్నిగూర్చి తెలియజేశారు.

శ్రీ గడియారము శేషశాస్త్రిగారు శంకరుల మాయావాదంలోని అంతరార్థం గురించి చెప్పారు అరవిందుల, శంకరుల సందేశాలను గూర్చి ఉపన్యసించారు

పిదప, శ్రీ వద్దిర్మనం సోమసుందరశర్మగారు అరవిందు జీవిత విశేషాలను ఆయన ప్రజ్ఞను, అసాధారణ శక్తిని గురించి చెప్పారు

డాక్టరు నాగరాజ శర్మగారు. అరవిందుల రచనలలోని పరమార్థాన్ని వివరించారు.

పిదప, శ్రీ రాజశేఖర శతావధానిగారు మాట్లాడారు బాలురకు పిప్పరిమెంట్లు పంచిపెట్టారు.

విజయవాడ మునిసిపాలిటీలో రెండు వార్డులకు బై-ఎలెక్షన్

విజయవాడ, అక్టోబర్ 9—విజయవాడ మునిసిపాలిటీకి చెందిన 7, 15 వార్డులలో బై-ఎలెక్షన్లు జరుపబడుతాయని, అక్టోబర్ 10 11, 12 తేదీలలో నామినేషన్లు తీసుకొనబడుతాయని, 13 వ తేదీని అని పరిశీలించబడుతాయని, అవసరమైతే, అక్టోబర్ 24 వ తేదీని పోలింగు వుంటుందని 28 వ తేదీని వోట్లు లెక్కించబడుతాయని కమిషనర్ శ్రీ కె. సత్యమూర్తిగారు ప్రకటిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యంకింద ఉస్మానియా యూనివర్శిటీ

అలీ కమిషన్ సిఫారసు వివరాలు

భారత జాతీయ సమైక్యత దృష్ట్యా ఉత్తరాది-దక్షిణాది ప్రాంతముల మధ్య సన్నిహితత్వం హెచ్చుగా నిలకొనడం చాలా అవసరమనీ. అందుకు సహాయకారికాగల అన్ని సంస్థలు ఇండియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహాన్ని పొందవలసి వుంటుందని ఫజల్ ఆలీ కమిషన్ వారు తమ నివేదికలో పేర్కొన్నారు. అలాంటి సంస్థలలో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీ పేర్కొనదగినదని, దానిని కేంద్రప్రభుత్వం కింద వుంచాలని కూడా సిఫారసు చేశారు.

ఉస్మానియా యూనివర్శిటీలో విద్యాబోధన హిందీలో జరగాలని సూచిస్తూ, ఈ సంస్థలో విద్యాబోధన ఉన్నత స్థాయిలో జరిగినప్పుడు, పరిసర ప్రాంతాల విద్యార్థులను కూడా ఆకర్షించగలదని, మొత్తం దక్షిణ భారతానికే మేలు కలిగించగలదని కూడా అన్నారు.

హిందీ బోధనకు గాను, ఉస్మానియా యూనివర్శిటీ మాత్రమే కాక, దక్షిణాదిని యింకా దిగువను మరొక కేంద్ర యూనివర్శిటీని కూడా ప్రారంభించడం అవసరమని ఫజల్ ఆలీ కమిషన్వారు భావించారు. ఇది ఉత్తరాదిని వున్న యూనివర్శిటీలలో దక్షిణాది భాషలు నేర్చుకొనడానికి, దక్షిణాది సంస్కృతిని గురించి తెలుసుకొనడానికి కూడా ఏర్పాట్లు జరగాలని సూచించారు.

ఇంగ్లీషు—హిందీ

ఇంగ్లీషు-హిందీ భాషలను గురించి కింది అభిప్రాయాలను ఫజల్ ఆలీ కమిషన్ వ్యక్తం చేసింది:—

కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు క్రమక్రమంగా హిందీ భాషను వాడినప్పుడు, అది భారత జాతీయ సమైక్యతకు కొంత దోహదమివ్వగలదు. అయితే, మరింత సన్నిహితత్వాన్ని సాధించగల ఏక జాతీయ భాష అనేది మరింత విస్తృతమైనదిగా వుండగలదు కూడా.

ఇంగ్లీషు, విదేశ భాష అయినప్పటికీ, ఇండియాలోని విభిన్న ప్రాంతాల ప్రజలు సన్నిహితులు కావడానికి తోడ్పడింది. ఎందువల్లనంటే: (1) కేంద్రంలోను, రాష్ట్రాలలోను కూడా పరిపాలనా వ్యవహారాలలో అది అధికార భాషగా వుండేది. (2) దేశం అంతటా ఉన్నత విద్యా సంస్థలలో అది బోధనా భాషగా వుండేది. అందువల్ల ఉన్నతమైన ఆలోచనలకు, పరిపాలనా వ్యవహారాలకు అదొక సాధనంగా తోడ్పడి, ఉన్నత విద్యాసంస్థలన్నింటిలోను విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయిలో వుంచగలిగింది.

హిందీ భావ పరిమితంగా, ఇంగ్లీషు స్థానాన్ని ఆక్రమించవలసివుంది. జాతీయ స్థాయిలో, అంటే కేంద్రంలోఇంగ్లీషు స్థానే హిందీరాగలదు. కాని, రాష్ట్రాల స్థాయిలో చాల వరకుఇంగ్లీషు స్థానాన్ని ప్రాంతీయ భాషలు ఆక్రమించవలసి వుంటుంది.

అధికార భాషగా హిందీని ఎలా వాడుకలో పెట్టాలనే విషయంలో, ఇండియా ప్రభుత్వం ఈ మధ్యనే నియమించిన అధికార భాషా సంఘంవారు, రాజ్యాంగ రీత్యా జరగవలసిన ఏర్పాట్లను పరిశీలించగలరనడం నిస్సందేహం అయినప్పటికీ, దేశంలోని విభిన్న ప్రాంతాల మధ్య సాంఘికమైన రాజకీయమైన సంబంధాల దృష్ట్యాను, దేశంలో ఉన్నత విద్యాబోధనలో ప్రమాణాలు తగ్గకుండా చేయడం దృష్ట్యాను, ఇంగ్లీషు-స్థానే హిందీని క్రమక్రమంగా ప్రవేశపెట్టడంలో, మధ్యకాలంలో ఎలాంటి సందిగ్ధస్థితికి అవకాశంలేకుండా చేయవలసి వుంటుంది కూడా.

విద్యాప్రమాణాలు ఏమాత్రం తగ్గినా, ఆందోళన చెందక తప్పదని. ఎందువల్లనంటే ఆర్థిక, సాంఘిక, సాంకేతిక, రాజకీయ రంగాలలో ఇండియా పురోభివృద్ధి చెందిన కొలదీ దక్షత కలిగినవారు అనేకమంది అవసరం కాగలరు కనక, అలాంటివారిని తర్ఫీదు చేయడంమనవిద్యావిధానంపైనే హెచ్చుగాఆధారపడివుంటుందనికూడా నొక్కి వక్కాణించారు.

దేశంలో కోరిన ఉన్నత విద్యాభ్యాసానికి అనేక ప్రాంతాలవారు యూనివర్శిటీలకు వలస రావడానికి, యింతవరకు పూర్తి అవకాశం వుండేది. అందుకు కారణం, ఈ విద్యాసంస్థలలో ఇంగ్లీషులో విద్యాబోధన జరగడం మాత్రమేకాదు, ఈ యూనివర్శిటీలలోని విద్యాప్రమాణాలు, పరిశోధనా సౌకర్యాలు పోల్చదగినవిగా వుండేవని స్థూలంగా చెప్పుకొనవచ్చు. ఇప్పుడే విద్యాసంస్థలలో కొన్ని ప్రాంతీయ భాషలలో విద్యాబోధన జరిపించడానికి ఆలోచిస్తున్నవి. ఈ సంస్థలలో ఇంగ్లీషులో విద్యాబోధనను త్వరపడి తొలగించినప్పుడు, శాస్త్రీయ పరిశోధనంకు అవసరమైన విధంగా ఇంగ్లీషు భాషా పరిచయాన్ని పొందడానికి సౌకర్యాలు కలిగించనప్పుడు ఉన్నత విద్యలో ప్రమాణాలు తగ్గిపోవడం తథ్యం.

ఇంగ్లీషు, ప్రధానమైన అంతర్జాతీయ భాష అని, దాని పరిచయంవల్ల భారత విద్యార్థులు, ఇతర అభ్యుదయ దేశాలలోను పరిశోధనలను, ఉన్నత పరిశీలనాంశాలను తెలుసుకొనగలరని మనం గుర్తించుకొనాలి. సెకండరీ విద్యా సంఘంవారు సూచించి వున్నట్టు, అనేక దేశాలలో ఇంగ్లీషును నేడా మరొక విదేశ భాషను నేర్చుకొనడానికి ఏర్పాట్లు జరిగివున్నవి. ఉదాహరణకు—సోవియట్ యూనియన్లో కూడా, మిడిల్, సెకండరీ స్కూళ్లలో ఒక విదేశ భాష నిర్బంధ బోధనాంశంగా వుంది. కనక ప్రాంతీయభాషలో విద్యాబోధన జరిగినప్పటికీ ముఖ్యమైన మన విద్యాసంస్థలలో ఇంగ్లీషు తదితర దేశవాసులను ప్రోత్సహించడానికి అనువైన చర్యలు తీసుకోనవలసి వుంటుంది కూడా.

హిందీని, ప్రాంతీయ భాషలను నేర్చుకొని

బస్తరు, చాందా ప్రాంతాలు

ఆంధ్రలో చేర్చడానికి ఫజల్ ఆలీ కమిషన్కు కారణాలేవీ కనిపించలేదట

న్యూఢిల్లీ, అక్టోబర్ 10—మధ్య ప్రదేశ్లోని బస్తరు, చాందా ప్రాంతాలు తమకు రావాలన్న ఆంధ్రుల కోరికను ఫజల్ ఆలీ కమిషన్ నిరాకరించింది. కమిషన్ లో ఇందుకు సంబంధించిన భాగాల పూర్తి పాఠం క్రింద ఇవ్వబడింది:

బస్తరులోని దక్షిణపుసగభాగాన్ని ఆంధ్రులు కోరారు. అలా కోరడానికి ఆ ప్రాంతంలో తెలుగు ప్రధాన భాషగా వున్నదన్నదే ముఖ్య కారణం. అదీగాక, పరిపాలనా విషయంలో దక్షిణ బస్తరు పూర్వపు ఎగువ గోదావరి జిల్లాలో ఒక భాగంగా వుండివున్నదనికూడా మరొక కారణాన్ని ఆంధ్రులు చూపారు. దక్షిణ బస్తరు ఆర్థికాభివృద్ధి విశాలాంధ్రతో ముడిపడి వున్నదనికూడా ఆంధ్రుల తరఫున వాదించబడింది. అయితే, ఏ కారణాలవల్ల కోరాపుట్పై ఆంధ్రుల హక్కు వాదం త్రోసివేయబడిందో, అవే కారణాలు దక్షిణ బస్తరు తమకు కావాలన్న ఆంధ్రుల వాదాన్ని పరాస్తం చేస్తున్నాయి.

ఈ ప్రాంతంలో ప్రధానంగా ఏభాషను మాట్లాడుతారో స్పష్టంగా చెప్పలేము. సహజంగా ద్విభాషా ప్రాంతమైన ఇక్కడ తెలుగు ఉపయోగించబడుతుంది. అర్థం చేసుకోబడుతుంది. ఇక్కడ నిజంగా మాట్లాడబడే మాతృభాషలు హల్బీ, భాత్రీ, పర్జీ, గోండీ అనేవి. ఈ పరిస్థితి యదార్థం కాదని ఆంధ్ర ప్రభుత్వం అంటున్నది. 1951 జనాభా లెక్కల ఫలితాలను కూడ ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. ఆ లెక్కలు సరైనవి కావంటున్నది. పైగా, 1940 నుంచి ఆ ప్రాంతంలో ప్రజలపై హిందీ బలవంతంగా రుద్దబడినట్టు నిరూపించడానికి పూనుకొన్నది.

ఈ వాదన నిజానిజాలను సూక్ష్మంగా పరిశీలించడానికి మన దగ్గర వివరాలు లేవు. ఒక జిల్లాను విభజించాలంటే, దాని పరిస్థితిలో మార్పు తేవాలంటే, దాని ఆర్థిక, భాషా, పరిపాలనా విషయాలలోను, తదితర విషయాలలోను తమతో ఆ ప్రాంతానికి గల సన్నిహిత సంబంధాలను దానిని కోరేవారు అసందిగ్ధంగా నిరూపించికోవలసి వుంది. ఆ ప్రాంతాన్ని విడదియ్యడంవల్ల కలిగే సౌకర్యాలను గురించి సుస్పష్టం చెయ్యవలసి వుంది. అటువంటిదేమీ ఆంధ్రులు చెయ్యలేదు.

బస్తరులోని హల్బీభాష ఒరియా భాషకు చెందిందని ఉత్కళులు, మరాఠీ భాషకు చెందిందని మహారాష్ట్రులుచెపుతూ, బస్తరును అటు ఒరిస్సాకు కలపాలని వారు. ఇటు విదర్భకు కలపాలని వీరు వాదించారు. ఆంధ్రుల వాదం వలెనే ఉత్కళుల, మహారాష్ట్రుల వాదాలను కూడా నిరాకరించవలసి వుంది.

చాందా జిల్లాలోని సిరోంచా తాలూకా విశాలాంధ్రకు కావలసి కోరబడింది. భౌగోళికంగా ఇది తెలంగాణాను అంటి వున్నది. ఇది హైదరాబాదులో చేర్చబడలేదు. ఈ తాలూకాలో తెలుగు మాట్లాడేవారు నూటికి 51.2 వంతులు మాత్రమే. అందువల్ల, 80 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఎగువ గోదావరి జిల్లాలో ఒక భాగంగా వుండేది కాబట్టి ఇది తమకు రావాలన్నదే ఆంధ్రుల వాదంలో బలమైన అంశంగా కనిపిస్తుంది. కాగా, ఈ తాలూకా ప్రస్తుత పరిస్థితిని మార్చవలసినంత బలమైన కారణమేదీ మాకు కనిపించలేదు.

ప్రొద్దుటూరులో ఎరువుల కొరత

రైతుల ఆందోళన

ప్రొద్దుటూరు, అక్టోబర్ 6— ఈ తాలూకాలో రసాయనపు ఎరువుల కొరత ఎక్కువగా వున్నదని తెలుస్తున్నది. ఇచ్చటి డెండర్ ఫర్మ్ లవద్ద నిలలు లేనందున, కొందరు పరిసర జిల్లాలనుంచి ఎరువులను దిగుమతిచేస్తూ అధిక లాభాలతో వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పబడుతున్నది.

స్థానిక తాలూకా వ్యవసాయ ఆఫీసునందు రైతులకు టెన్యూర్ పెన్యూర్ స్కీము క్రింద లకి సహాయము మంజూరు చేసినప్పటికీ ఎరువుల లేమి వల్ల యింతవరకు ఋణాలను జారీ చేయలేదు.

ప్రభుత్వం సత్వరంగా ఈ తాలూకాకు అవసరమైన 2000 టన్నుల రసాయనపు ఎరువులను పంపి రైతాంగపు యిబ్బందులను నివారించ వలెనని రైతులు అర్థిస్తున్నారు

నవంబర్ మొదటి వారంలో ప్రెసిడెంట్ ప్రసాద్ అజ్మీర్ వెళ్ళి నారాయణీ సాగర్కు శంకుస్థాపనోత్సవం జరుపుతారు.

కర్నూలు పురపాలక సంఘం

రద్దు చెయ్యబడాలని 12 మంది సభ్యుల, 500 మంది పౌరుల కోరిక

కర్నూలు, అక్టోబర్ 9— కర్నూలు మునిసిపల్ కౌన్సిలును వెంటనే రద్దు చెయ్యాలని కోరుతూ కౌన్సిలు సభ్యులు 12 మంది స్థానిక పరిపాలనశాఖా మంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారికి, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారికి ఒక మెమోరాండం సమర్పించారు.

ప్రజా సౌకర్యాలకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగకుండా మునిసిపల్ ఛైర్మను, ఆయన అనుచరులు అడ్డుపడుతున్నారని ఆ మెమొరాండంలో ఆరోపించబడింది.

కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ను రద్దు చెయ్యాలని కోరుతూ 500 మంది పౌరులు సంతకాలు చేసిన పిటీషను కూడ ఈ మెమొరాండానికి జతపరచబడింది. కౌన్సిల్ను రద్దుచేసి ఒక స్పెషల్ ఆఫీసరును నియమించాలని కోరబడింది.

ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ రాజీనామా

బందరు, అక్టోబర్ 6—ఆంధ్ర ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్, జనరల్ మేనేజర్ శ్రీ ధూర్జటి సుబ్రహ్మణ్యం (ఎం. ఏ.. యఫ్. ఐ. ఏ., యఫ్. యస్. యస్., ఎ. యస్. ఏ.) తమపదవికి అక్టోబర్ 1 వ తేదీన రాజీనామా యిచ్చారు.

మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. పార్థసారధి నాయుడుగారు 2 వ తేదీన జరిగిన ఆంధ్ర ఇన్సూరెన్సు కంపెని జనరల్ బాడీ సమావేశంలో, తమ డైరెక్టర్ స్థానానికి అభ్యర్థిత్వం ఉపసంహరించుకొన్నారు. అందుచేత వారిప్పుడు మేనేజింగు డైరెక్టర్ పదవిలో లేరు

శ్రీ ఐ. బ్రహ్మానందరావుగారు (ఎం. ఏ. యఫ్. ఐ. ఏ. అసిస్టెంటు, యాక్చుయరీ, ఆంధ్ర ఇన్సూరెన్సు కంపెని, లిమిటెడ్) ప్రిన్సిపల్ ఆఫీసరుగా నియమింపబడినారు.

డైరెక్టర్లు శ్రీ పి. లింగయ్య చౌదరిగారు బి. ఎ. బి. యల్.) శ్రీ యస్. రామాచారిగారు (హిందూస్తాన్ ఐడియల్ ఇన్సూరెన్సు కంపెని, జనరల్ మేనేజరు) బోర్డు తరఫున కార్య నిర్వాహకవర్గంగా ఏర్పాటు చేయబడినారు.

ఒంగోలు బ్లాక్ భవన నిర్మాణం

తగినస్థలానికై పరిశీలన

ఒంగోలు, అక్టోబర్ 7—ఒంగోలు బ్లాక్ ఏరియాలోగల గ్రామాలలో, బ్లాక్ భవన నిర్మాణానికి తగిన ప్రదేశం నిర్ణయించడానికి శ్రీ యన్ భగవాన్దాసు (కలెక్టరు), జె ఎ. ధర్మరాజా (ప్లానింగ్ ఆఫీసరు) బ్లాక్ డెవలప్మెంటు ఆఫీసరుతో సుద్దిపాడు, పెళ్ళూరు పేర్నమిట్ట, అన్నవరప్పాడు, మామిడిపాలెం గ్రామాలను చూచారు.

ఒక్కొక్క బ్లాక్కు భవననిర్మాణానికి 1 లక్ష 10 వేల రూపాయలు కేటాయించబడినవని, బ్లాక్ హెడ్ క్వార్టర్సు. ఒంగోలు టవున్లో గాక పల్లెలకు మార్చిన ఎడల గ్రామాభివృద్ధికి కూడ అవకాశం వుంటుందని భావిస్తున్నారు.

వినోబాజీకి ఆంధ్ర కాంగ్రెస్ స్వాగతం

విజయవాడ, అక్టోబర్ 9—ఆచార్య వినోబాభావేకు స్వాగతం ఇస్తూ గత సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఆంధ్రలో వినోబాజీకి భూములను, సంపత్తిని, శ్రమను ఉదారంగా దానం చేసి, ఆయన పర్యటనను, ఉద్యమాన్ని జయప్రదం చెయ్యవలసిందిగా జిల్లా, తాలూకా కాంగ్రెస్ సంఘాలను, అందరు కాంగ్రెస్ వాదులను, ప్రజలను ఆ తీర్మానం కోరింది.

ఉపసంఘం సభ్యులు

రాజకీయ బాధితులకు భూముల మంజూరు విషయంలో వేగంగా చర్యలు తీసుకోడంలో ప్రభుత్వానికి తోడ్పడడం కోసం శ్రీ ఎమ్. వెంకటరాజుగారు (ఎమ్. ఎల్. ఏ.) కన్వీనరుగా, శ్రీ ఏ. కాశేశ్వరరావు (ఎమ్. ఎల్. ఏ.) శ్రీ కొడాలి ఆంజనేయులుగార్లు సభ్యులుగా ఒక ఉపసంఘం నియమించబడింది.

కర్నూలు, అక్టోబరు 9—ఆంధ్రగవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారిని నేడు రాజభవనులో జంతుహింసా నివారణ సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీమతి రుక్మిణీదేవిగారు, ఇతర సభ్యులు కలుసుకున్నారు.

దిగంబర మత జైన మందిరాలలో హరిజన ప్రవేశం

చరిత్రలో తొలిసారిగా

ఇండోర్, అక్టోబర్ 9—దిగంబరజైన సంప్రదాయానికి చెందిన మందిరాలల్లో చరిత్రలో తొలిసారిగా నేడు హరిజనుల ప్రవేశం జరిగింది.

షడాపూర్లోని దిగంబర, శ్వేతాంబర సంప్రదాయాలకు చెందిన జైన దేవాలయాలలో నేడు జైనుల అడ్డంకి లేకుండా హరిజనులు ప్రవేశించారు.

హరిజనులకు శ్రీ భాగంర్ మాలవీయ (ఎం. పి). హరిజన సేవక్ సంఘ్ కార్యదర్శి శ్రీ నమ్బార్ పరిహార్ నాయకత్వం వహించారు.

స్థానిక జైనులు కాంగతిని గుర్తించి హరిజన దేవాలయ ప్రవేశానికి హృదయపూర్వకంగా తోడ్పడ్డారు.

శ్రీ మల్లెల రత్నమ్మగారి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహం

తాడికొండ, అక్టోబర్ 8—గుంటూరు తాలూకా తాడికొండలోని యస్. వి. వి. హైస్కూలు శాశ్వత పోషకురాలు "దాన రత్న" శ్రీ మల్లెల రత్నమ్మగారి పాలరాతి విగ్రహం హైస్కూలు ఆవరణలో ప్రతిష్ఠాపన చేయుటకుగాను పుర ప్రముఖులు నిర్ణయించారు.

ఇందుకుగాను కావలసిన ఖర్చుకు విరాళాలు వసూలు చేయుటకు శ్రీ త్రిపురనేని సాంబశివరావుగారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చెయ్యబడింది. విగ్రహానికి మూడు వేలు కావలసివుంటుందని, అంచనావేసి, విరాళాలు చురుకుగా వసూలు చేస్తున్నారు.

ఆంధ్ర గవర్నర్కు కొత్త మిలిటరీ కార్యదర్శి

కర్నూలు, అక్టోబర్ 9—ఆంధ్ర గవర్నర్కు మిలిటరీ కార్యదర్శిగా నియమింపబడిన మేజర్ యశోదన్సింగ్ తన కొత్త పదవిని స్వీకరించారు. ఈ స్థానంలో వున్న మేజర్ కె. టి. పి. ఎస్. నంబియార్ మిలిటరీ సర్వీసులోకి రివర్టు అయినారు. మేజర్ యశోదన్ సింగ్ ఇప్పటి వరకు బొంబాయిలో శాపర్స్, మైనర్స్ యూనిట్లో పని చేశారు.

పత్రికా రచయితలకు కనీస వేతనం

ప్రెస్ కమిషన్ సిఫారసులను అమలు పరచాలని

మద్రాసు సంఘం అభ్యర్థన

మద్రాసు, అక్టోబర్ 8—వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యోగ నిబంధనల బిల్లులో వేతన నిర్ణాయకసంఘం నియామకానికి సంబంధించిన క్లాజులను తొలగించి వాటి స్థానే ప్రెస్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా ఇండియా అంతటికీ ఒకే విధమైన కనీస వేతనం నిర్ణయించడానికి తగు నిబంధనలను చేర్చవలసిందని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ నేడు జరిగిన మద్రాసు జర్నలిస్టుల యూనియన్ సర్వసభ్య అసాధారణ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించబడింది.

జీవనవ్యయం, వివిధ ప్రాంతాలలోని పరిస్థితులు సమగ్రంగా పరిశీలించిన మీదటనే ప్రెస్కమిషన్ కనీసపు సిఫారసులు చేసివుండగా వీటిని గురించి మళ్లీ కొత్తగా దర్యాప్తు జరపవలసిన అవసరం ఎంతమాత్రం లేదని తీర్మానంలో స్పష్టం చేయబడింది.

జర్నలిస్టుల బిల్లులో సెలవు, గ్రాట్యుయిటీ ఉద్యోగంనుంచి తొలగించేటప్పుడు యిచ్చే నోటీసుకు వుండదగు గడువు, పనిగంటలు వీటికి సంబంధించిన నిబంధనలు ప్రెస్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా తిరిగి రచించాలని కూడా యూనియన్ కోరింది. ఉద్యోగ భద్రత గురించి ప్రెస్ కమిషన్ ఇదమిత్థంగా చేసిన సిఫారసులను జర్నలిస్టుల బిల్లులో చేర్చవలెనని కూడా అభ్యర్థించింది.

కత్తి దెబ్బలకు కడప వాస్తవ్యుని మృతి

కడప, అక్టోబర్ 8—ఇక్కడ చెన్నరాయ దేవళం పీఠిలో రోళ్ళమడుగు సుబ్బన్న అనే అతను (వయస్సు 40 సంవత్సరాలు) 3 వ తేదీరాత్రి కత్తిపోట్లకు గురిఅయి వెంటనే మరణించాడు.

సబిన్స్పెక్టర్ శ్రీ ఐ. పి. రామయ్యగారు శవపంచాయితీ జరిపించి, పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని పంపించారు.

అసిస్టెంటు సూపరింటెండెంట్ శ్రీ టి. పున్నయ్యగారు, సర్కిల్ ఇన్స్పెక్టరు శ్రీ జె.ఏ. సత్తార్గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (మ. ఎ.)

కాన్పూర్ బై-ఎలెక్షన్లో కాంగ్రెసు ఓటమి

ఆత్మపరిశీలన అవసరమని శ్రీ ఢేబర్ హెచ్చరిక

కాన్పూర్ అక్టోబర్ 10—కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ఢేబర్ నిన్న సాయంత్రం ఇక్కడ జరిగిన బహిరంగసభలో ఉపన్యసిస్తూ కాంగ్రెసు సంస్థకు ఇంతగా ప్రాబల్యం పోవడానికి గల కారణమేమిటో కాంగ్రెసువాదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు.

కిందటి పార్లమెంట్ బై-ఎలెక్షన్లో కాంగ్రెసు అభ్యర్థి ఎందుకు నోడిపోయినాడో జాగ్రత్తగా పరిశీలించడం అవసరమని ఉద్బోధించారు.

ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకున్నప్పుడే ప్రజాస్వామ్యంవర్ధిల్లగలదని వివరిస్తూ ప్రజావిశ్వాసాన్ని తామెందుకు కోల్పోయినామో కాన్పూరు కాంగ్రెసువాదులు గుర్తించాలని, ఆ లోపాలను సవరించుకోవాలని కూడా హెచ్చరించారు.

కాళహస్తి, అక్టోబర్ 8—ఒక లారీ క్లీనరు గోవిందరాజన్ అనే అతను శిరసనంబేడు ఇనుపగనివద్ద నిలబడి వున్న లారీ చక్రం ప్రక్కన తలపెట్టుకొని నిద్రపోతుండగా లారీని డ్రైవరు చూడక నడుపగా తల నలిగిపోయి క్లీనరు అచ్చటనే చనిపోయాడు. డ్రైవరును పోలీసువారు అరెస్టుచేసి, జామీన్పై విడుదల చేశారు. శవపరీక్ష చేయబడింది. పోలీసువారు దర్యాప్తు చేస్తున్నారు.

SQUAREWORD D-49
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Wed., October 19 for all Hand Delivery Boxes
6 p.m. Fri., October 21, for all posted entries, which must be posted to
SQUAREWORD D-49
Express Estates, Madras-2.

Rs. 1,25,000 MUST BE WON!
First Prize Rs. 1,00,000 | Rs. 25,000 Runners up (FOUR ERRORS)
It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1|- per entry up to 4 entries (Rs. 4|-)
Rs. 5|- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2|8 (instead of Rs. 5|-), thus:—
Rs. 7|8 ... 32 entries
Rs. 10|- ... 48
Rs. 12|8 ... 64
[illegible]
Rs. 17|8 ... [illegible]
Rs. 20|- ... [illegible]
Remember, it's Rs. 5|- for your first 16 entries and only Rs. 2|8 for each additional set of 16 entries.

CLUES ACROSS

5. Reckless drivers often A—USE careful drivers (B or M)
6. How enviable seem those who appear to have no —OES! (F or W)
7. It usually upsets sensitive children when parents —AG them in front of visitors (N or R)
9. Even sensible women sometimes attach much importance to BA—BLE (B or U)
10. Teacher might well be called slack who pays no heed to youngster who CRI—S a lot at school (B or E)
11. Modern scientific devices can COO— food much more quickly than was possible a few years ago (K or L)
14. He's often a tough character who doesn't realise when he's —ICKED (L or W)
16. When we accuse man of crime and he —IMPLY denies it, we're seldom impressed (L or S)
17. Cynics are apt to think that his falling in love merely makes a man seem —APPY (H or S)



The above Square is only for practice.

Rs. 5|- for 16 entries, and only Rs. 2-8 for every additional set of 16 entries (all sent in one cover).

Official Solution in 'Indian Express' on October 28. (Dak Editions, October 29). Prize-list in 'Sunday Standard' on November 20.

CLUES DOWN

1. With so much unemployment today —IRING workers is seldom a task looked forward to (F or H)
2. It's apt to put designing woman on her mettle when she sees that man she's after doesn't —ARE to propose (C or D)
3. When runner has extended himself unduly before nearing end of race, it's usually very difficult for him to RE—AIN lead (G or T)
4. The more jealous we are the more likely rival's success is to make us —OIL (B or T)
8. Sometimes, you would scarcely believe from the way a woman speaks of a man that she ADORE—him! (D or S)
10. Considerate youngsters usually try to make allowance for the faults of cheerful CHUM— (P or S)
12. Unscrupulous business men often find it nard to understand what makes others FAI— in business (L or R)
13. Fond parents usually get very worried when it seems their child is developing LI—P (M or S)
15. We seldom welcome appeal for help that makes us DI— into our pockets! (G or P)

CUT HERE ENTRY FORM FOR SQUAREWORD D-49 CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re 1/-	Re. 1/-	Re 1/-	Re 1/-	FREE ENTRIES											As -8-	As -8-	As -8-	As -8-	As -8-	FREE ENTRIES										
B or M	5																																
F or W	6																																
N or R	7																																
B or U	9																																
B or E	10																																
K or L	11																																
L or W	14																																
L or S	16																																
H or S	17																																
F or H	1																																
C or D	2																																
G or T	3																																
B or T	4																																
D or S	8																																
P or S	10																																
L or R	12																																
M or S	13																																
G or P	15																																

CLUES ACROSS — CLUES DOWN D-49

CUT ALONG THIS DOTTED LINE

D-49 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos
Demand Draft Nos

Surname in ink and Block Letters Mr. Mrs Miss .... INITIALS .... VALUE — Rs.......... As.........

ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE

అస్పృశ్యతా నిర్మూలనకు ఇతోధిక దీక్షతో కృషి

హరిజన సప్తాహం సందర్భంలో ప్రబోధం

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 4.—పశ్చిమ గోదావరిజిల్లా హరిజన సేవాసమితి ఆధ్వర్యాన కేంద్రప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిడింటపాడు ఫిర్కాలో అస్పృశ్యతా నివారణ కేంద్రం స్థాపించబడింది. దానికి తహసిల్దారు శ్రీ యన్. టి. ప్రసాదరావుగారు ప్రారంభోత్సవం చేశారు.

సభకు శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తి రాజుగారు (ఎమ్. ఎల్. ఏ) అధ్యక్షత వహించారు. సభా ప్రారంభకులు శ్రీ ప్రసాదరావుగారు ప్రసంగిస్తూ, అస్పృశ్యతా నివారణ కొరకు ప్రభుత్వంకూడా శాసనాలద్వారాను, ఆర్థిక సహాయం ద్వారాను ప్రోత్సాహమిస్తున్నదని, ఇందుకు అధికార, అనధికార వర్గాల సంపూర్ణ సహకారం లభదని, కావున ఈ కృషి తప్పక జయప్రదం కాగలదని చెప్పారు. హరిజనులు ఈ అవకాశంతో హరిజనులు సంపూర్ణ వికాసం పొందాలని హితవు చెప్పారు.

జిల్లా హరిజన సేవా సంఘాధ్యక్ష, కార్యదర్శులు శ్రీ తుమ్మలపల్లి వీరభద్రయ్యగారు, శ్రీ తాడిమేటి సటుంబశాస్త్రిగారు హరిజన సంఘ ఆధ్వర్యమున గత 25 ఏండ్లలో జయప్రదంగా జరిగిన కృషిని తెలియజేశారు.

సవర్ణ-అవర్ణ భేదం రూపుమాపుటకు చేయవలసిన వివిధ కార్యములను పేర్కొన్నారు. అస్పృశ్యతా నివారణద్వారా భారత జాతికి గలిగిన కళంకం పారద్రోలుటకు, ఎల్లరు ప్రమాణం తీసుకోవాలన్నారు.

జిల్లా భారత సేవక్ సమాజ్ కన్వీనర్ శ్రీ తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తిగారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం లభించిన అచిరకాలంలోనే మన దేశం ఎంతో కాలం నుండి స్వాతంత్ర్యం అనుభవిస్తున్న యితర దేశాల స్థాయికి వచ్చినదని చెప్పారు. రాజకీయ, ఆర్థిక రంగాలలో ముందడుగు వేసినా, సాంఘికాభివృద్ధి వల్ల కుంటుపడియుండుట మన జాతికి సిగ్గుపడవలసిన విషయమన్నారు. భారతజాతి ఒకే జాతియని యితర దేశములెల్లా భావించేటట్లు ప్రవర్తించాలని చెప్పారు.

అస్పృశ్యతా నివారణకు శాసనాలున్నా, శాసనంతో నిమిత్తంలేని సాంఘిక మార్పును మన స్వత్వాలను మార్చడం ద్వారా పూర్తి ఫలితాలను పొందవచ్చునని నొక్కిచెప్పారు. మన స్వత్వాలు మారినప్పుడు శాసన ప్రయోజనం సాధ్యమౌతుందనియు, అందుచే ఎల్లరు హృదయ నైర్మల్యంతో సహకరించ విజ్ఞప్తిచేశారు.

అధ్యక్షులు శ్రీ మూర్తిరాజుగారు దేశం ... క్షేమ గ పెరగ ... సుకి నాదికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించు అవసరమనీ చేతిలో నున్న ధనం సక్రమంగా వినియోగింపబడితే అస్పృశ్యత దానంతటదే నశిస్తుందని, ప్రభుత్వ ఆర్థిక సహకారము సక్రమంగా వినియోగించుకొని, స్వయం కృషితో ముందుకు సాగి సమస్యను శీఘ్ర కాలంలోనే తొలగించుటని నమ్ముతున్నానని చెప్పారు.

తర్వాత డాక్టరు పి. రాజగోపాలరావు నాయుడు, శ్రీ డి. వెంకటస్వామి (ప్రిన్సిపాల్, బేసిక్ ట్రెయినింగు స్కూలు), వి. సత్యనారాయణ చౌదరిగార్లు వుద్యమాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడారు. శ్రీ తాడిపిల్లి మునెయ్యగారి అభివందనములతో సభ ముగిసినది.

బందరులో

ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘం వారు రాష్ట్రంలో జిల్లాకొక ఫిర్కా వంతున ఎన్నుకొని అందు సవర్ణ, హరిజన కార్యకర్తలను నియమించి అస్పృశ్యతా నివారణకు తీవ్రంగా కృషి చెయ్యడానికి తీర్మానించారు.

ఆ కృషి ఈయేడు గాంధీజయంత్యుత్సవం నాడు ప్రారంభమైంది. కృష్ణాజిల్లాలో దివి తాలూకా నాగాయలంక ఫిర్కా యీ కృషికి ఎన్నుకోబడ్డది. ఇక్కడ నియమింపబడిన ప్రచారకులు శ్రీ సూరిపెద్ది కృష్ణమూర్తి, శ్రీ కొత్తూరు ప్రసాదరావుగార్లు.

ఈ కేంద్రం ప్రారంభోత్సవ సందర్భంలో నాగాయలంక గ్రామంలో జరిగిన సభకు శ్రీ యార్లగడ్డ వెంకటకృష్ణారావుగారు అధ్యక్షత వహించారు.

డాక్టర్ రాళ్ళపల్లి అచ్యుత రామయ్య, శ్రీ వేమూరి నారాయణమూర్తిగార్లు, ఉపన్యసించారు. శ్రీ సూరిపెద్ది కృష్ణమూర్తిగారు హరిజనోద్ధరణను గూర్చి చెప్పారు. సమావేశానికి జిల్లా హరిజన సేవకసంఘ అధ్యక్షులు శ్రీ కొడాలి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు శ్రీ దుక్కిపాటి నాగేశ్వరరావుగార్లు హాజరైనారు.

వచ్చినవా రందరికీ హరిజనులు కాఫీ, ఫలహారాలతో సత్కరించారు. హరిజన వాడలోని ఇళ్ళు సరిజేసి శుభ్రంగా వుంచిన గృహిణులకు బహుమతులు శ్రీ అన్నె అంజయ్యగారు యిప్పించారు. ఈ సందర్భంలో గ్రామంలోని శ్రీ గోపాలస్వామి దేవాలయంలో హరిజన ప్రవేశం జరిగింది.

• • •

నెలాఖరున జరిగే హరిజన దినోత్సవం సెప్టెంబరు 30 వ తేదీని బందరు తాలూకా ... లో పెద్దపెట్టున చెయ్యబడింది.

డాక్టర్ రాళ్ళపల్లి అచ్యుత రామయ్యగారు సభకు అధ్యక్షత వహించారు. స్థానిక రెవిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ టి. పురుషోత్తం నాయుడుగారు, అసిస్టెంట్ కలెక్టర్ సకుటుంబంగా వచ్చారు. శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగారు, తహసీల్దార్, జిల్లా హరిజనసేవా సంఘం అధ్యక్షులు శ్రీ కొడాలి ఆంజనేయులు గారు మున్నగువారు ఉత్సవంలో పాల్గొన్నారు.

వినయాశ్రమంలో

గత 25వ తేదీ ఉదయం స్వామి సీతారామ్ అధ్వర్యాన శ్రీయుతులు పూడిపెద్ది సుబ్బారావు గారు, ఏల వెంకట సత్యనారాయణ, కొత్త బాట వెంకటసుబ్బారావుగార్లచే హరిజన వారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రతి దినం కార్యక్రమం సాయంకాలం 4-30 గంటలనుండి ప్రారంభింపబడింది.

26వ తేదీని కావూరు హరిజనవాడ, గ్రామములలో ప్రచారం గావింపబడినది.

27 వ తేదీ ఆకుంబాకా హరిజనవాడలో ప్రచారోద్యమము నివరింపబడినది. బావుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమం జరుపబడింది.

గుళ్ళపల్లిలో

29 వ తేదీని గుళ్ళపల్లి హరిజనవాడకు ప్రచారార్థమై వెళ్ళారు.

అక్కడి హరిజనవాడలో ప్రచార గేయములు పాడబడినవి. అస్పృశ్యతా నివారణ చట్టం గురించి శ్రీ పూడిపెద్ది సుబ్బారావు గారు చెప్పారు.

30 వ తేదీని కంచెపు హరిజనవాడకు ప్రచారార్థమై పోగా పెను గాలితో కూడిన వాన వచ్చినందువల్ల సమావేశమునకు, పారిశుద్ధ్య కార్యక్రమమునకు అవకాశం కలుగలేదు. కొన్ని యిండ్లకు పోయి అస్పృశ్యతా నివారణ చట్టం గురించి ప్రబోధించారు.

1 వ తేదీ సాయంకాలం గం. 3-30 ని. క్రీడోత్సవము జరుపబడింది. అందు చెఱుకుపల్లి హిందూ సీనియర్ బేసిక్‌స్కూలు, తిలక్ జాతీయ నవీన విద్యాలయము కావూరు, చోడవరం బేసిక్‌స్కూలు కావూరు, బోట్లపాలెం బేసిక్ పాఠశాల కావూరు, ఉపాధ్యాయులు వారి శిష్యులతో పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

21 జయుంగా విద్యార్థులు ఆటలు ఆడారు.

2 వ తేదీ సాయంత్రం స్వామిసీతారాంగారి సమక్షంలో సూత్రయజ్ఞం గావింపబడింది. హరిజన వారోత్సవ నివేదిక సమర్పింపబడింది. సూత్ర యజ్ఞం సమయమున నాల్గుం లకరీ పోటీలు జరుపబడినవి. సర్వాంగ సమావేశము జరిగింది. సభాధ్యక్షులుగా శ్రీ స్వామి సీతారాంగారు, వాయవ్యాపు (వర్ధుడు) ఆశ్రమవాసి శ్రీ స్వామి పూర్ణానందగారు. శ్రీ పూడిపెద్ది సుబ్బారావు, ఏల వెంకట సత్యనారాయణగార్లు ఉపన్యసించారు. సమావేశానంతరం బహుమతి ప్రదానం జరిగింది. ఆ పిదప హోటలులో ... యిన్నాళ్ల ... రాత్రి 8 గంటలకు సమష్టి భోజన కార్యక్రమంలో 50 మంది పాల్గొన్నారు. అందు 15 మంది హరిజనులు కూడా పాల్గొన్నారు.



ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు మహాసభ ఆహ్వానసంఘం ఎన్నికకోసం జరిగిన సమావేశంలో కార్మికమంత్రి శ్రీ లచ్చన్నగారు ఉపన్యసించారు

2 వ తేదీని పత్తికొండ తాలూకా దేవనకొండ గ్రామంలో జాతీయ వికాసపథకాల బ్లాక్‌ను కర్నూలు కలెక్టర్ శ్రీ సయ్యద్ అహ్మద్ ప్రారంభోత్సవం చేసినసందర్భంలో ప్రసంగిస్తున్న దృశ్యం

కొండముదిలో

అమరజీవులు పొట్టి శ్రీరాములు నేతాజీ తైల చిత్రపటాలు ఆవిష్కరింపబడింది. ఈ సందర్భంలో జరిగిన సభకు మోపర్రు పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ కొడాలి అంజయ్యగారు అధ్యక్షత వహించారు.

శ్రీ జనార్దనస్వామివారి ఆలయంట్రస్టీ శ్రీ తోట చన్నకేశవయ్యగారు అతిథులను సభికులకు పరిచయం చేశారు.

సభను ప్రారంభిస్తూ శ్రీ తాళ్ళూరి కృష్ణమోహన్‌దాసుగారు (అస్పృశ్యతా నివారణ ప్రచారకులు) గాంధి జన్మదినోత్సవమును గూర్చి, గాంధీజీ హరిజనోద్ధరణనుగూర్చి, హరిజన దేవాలయ ఆశయమునుగూర్చి అస్పృశ్యతా నివారణ విధానమునుగూర్చి ముచ్చటించారు.

తరువాత పి. బి. యన్. కళాశాల విద్యార్థి సంఘ కార్యదర్శి శ్రీ టి. చిత్తరంజన దాసుగారు ముచ్చటిస్తూ హరిజన దేవాలయ ప్రవేశం కన్నా అగ్రజాతీయులలో హృదయ పరివర్తన అవసరమన్నారు. అట్టి హృదయ పరివర్తనను ఈ హరిజన దేవాలయ ప్రవేశములు, సహపంక్తి భోజనములు ఉపకరణ సాధనము లన్నారు.

శ్రీమతి కొండమూడి సునందమ్మ, శ్రీ కె. ఆనందం. శ్రీ యమ్ రాఘవయ్యగార్లు ఉపన్యసించారు. అనంతరము శ్రీ టి. కె. మోహన్‌దాసుగారు పొట్టి శ్రీరాముల తైల చిత్రమును శ్రీమతి, కె. సునందమ్మగారు నేతాజీ తైలచిత్రమును ఆవిష్కరించారు.

శ్రీ జనార్దనస్వామివారి దేవాలయంలోనికి సుమారు 200 మంది మేళతాళములతో ప్రవేశించి స్వామిని పూజించారు. మధ్యాహ్నం రెండు గంటలకు దేవాలయ ఆవరణలో సహపంక్తిభోజనం చేశారు.

ఈ సభవారు శ్రీమతి తోట నాగరత్నమ్మగారి మరణమునకు సంతాపం ప్రకటించి వారికుటుంబమునకు సానుభూతి చూపారు.

శ్రీ తోట చెన్నయ్యగారి వందనసమర్పణతో సభ ముగిసినది.

పెదమద్దాలిలో

ఈ గ్రామంలో శ్రీ యలమంచిలి వెంకటేశ్వరరావుగారు, శ్రీ గుళ్లపల్లి పేరరామయ్యగారు, శ్రీ సిస్సావుసు లక్ష్మీనారాయణగారు శ్రీ అవధూతాశ్రమము నుంచి హరిజనులతో బయలుదేరి, హరిజన వాడవెళ్ళి అచ్చటి రామాలయంలో ప్రవేశించి, రఘుపతి రాఘవరాజారాం అను ధ్వని ప్రార్థనసల్పి తీర్థ ప్రసాదాలను పుచ్చుకొన్నారు.

మంగళగిరిలో

కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో మంగళగిరి ఫిర్కాను అస్పృశ్యతా నిర్మూలన కేంద్రంగా ఏర్పాటుచేసిన సందర్భంలో మంగళగిరి ఫిర్కాలోని పెంటపాడు, కాజ, పెదవడ్లపూడిలో హరిజనవాడలో సభలు జరిపి మంగళగిరి హరిజనవాడలో ప్రచారపు ఏర్పాట్లు ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. భగవాన్‌దాస్, వారి సతీమణి, నేతి చలపతిరావు, వేముల కూర్మయ్యగార్లు రెవిన్యూ అధికారులతో వచ్చారు.

పట్టణంపార్టీ పట్టణ కాంగ్రెస్ ... లతో వెళ్ళి కలెక్టరును, అధితి నాయకులకు స్వాగతం చెప్పారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అందె భిక్షం, కార్యదర్శి శ్రీ డి. మార్కండేయులు, హరిజన హాస్టల్ తరపున శ్రీ కంపా పున్నయ్యగారు పూలమాలలువేసి సత్కరించారు. ఆ చోట నాయకులకు, కలెక్టర్‌కు శ్రీ గోలి వీరాంజనేయులు పూలమాలలు వేశారు. హరిజనవాడ మందిరంలో ఏర్పాటుచేసిన సభకు శ్రీ వేముల కూర్మయ్య (యం. యల్. ఏ.) గారు అధ్యక్షత వహించారు.

కలెక్టర్ భగవాన్‌దాసు, కేంద్రప్రభుత్వం హరిజనాభివృద్ధికి, విద్యాభివృద్ధికి, అస్పృశ్యతా నివారణకు చేస్తున్న కృషి ప్రచారమును గూర్చి చెప్పారు. హరిజనులంతా తమ వాడలను, ఇండ్లను పరిశుభ్రంగా వుంచుకొని ప్రతివారు ఆరోగ్యసూత్రాలు అమలులో పెట్టవలసిందిగా సలహా యిచ్చారు. అందరు చదువు నేర్చుకోవాలన్నారు. భారతదేశ పౌరులంతా ఒక్కటేనని గ్రహించి, వ్యవహరించవలెనని చెప్పారు. ఈ ఫిర్కాలో హరిజనాభివృద్ధికి అస్పృశ్యతా నివారణను గూర్చి ప్రచారం చేయుటకు శ్రీ నరేంద్ర వెంకటసుబ్బయ్య, కోడిపాటి సుబ్బారావులను నియమించామని, మీరంతా వారితో సహకరించి పని చేయవలెనని హితవు పలికారు. కలెక్టర్ ఇంగ్లీషు వుపన్యాసాన్ని శ్రీ నేతి వెంకట చలపతిరావుగారు తెలుగులో చెప్పారు.

శ్రీ వేముల కూర్మయ్యగారు హరిజనాభివృద్ధిని గూర్చి చెప్పారు.

శ్రీ నరేంద్ర వెంకటసుబ్బయ్యగారి అభివందనములతో సభ ముగిసింది. అక్కడ నుంచి బాపూజీ నగర్‌లో శ్రీ నేతి వెంకట చలపతిరావుగారి అధ్యక్షతక్రింద సభ జరిగింది. పెదవడ్లపూడిలో నాగళ్ళ కృష్ణయ్యగారు మెటర్నిటీ హాస్పిటల్ బిల్డింగుకు పది వేల రూపాయలు విరాళ మిచ్చుటకు వాగ్దానం చేశారు. అల్పాహార విందు చేశారు.

తాడేపల్లిలో

శ్రీ యల్. మాలకొండయ్య (డిప్యూటీ కలెక్టర్)గారి ఆధ్వర్యమున కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి గ్రామాలలో అస్పృశ్యతా నివారణ సభలు జరుపబడినవి. వానిలో హరిజన సేవాసంఘ కార్యదర్శి శ్రీ నేతి వెంకటచలపతిరావు, రెవిన్యూ ఉద్యోగులు, ప్రచారకులు సభలలో పాల్గొన్నారు.

ఫిర్కాలో తొమ్మిది కేంద్రాలలో సభలు జయప్రదంగా జరుపబడినవి.

మర్రిపాలెంలో

ఈ నెల 3 వ తేదీ సాయంత్రం కృష్ణాజిల్లా హరిజన సేవాసంఘం ఆధ్వర్యాన అస్పృశ్యతా నివారణను గూర్చి శ్రీ రామమందిరం వద్ద గొప్ప బహిరంగసభ జరుపబడినది.

శ్రీ దేవరపల్లి రామచంద్రరావు (నాగాయలంక బోర్డు హైస్కూలు హెడ్‌మాస్టర్)గారు సభకు అధ్యక్షత వహించారు.

శ్రీ సూరిపెద్ది కృష్ణమూర్తిగారు (ప్రచారకులు) తన ఆత్మ నివేదనంతో బుర్రకథ, పాటలు, పద్యములు ఉపన్యాసములతో, ఉపమానములతో గంభీరోపన్యాసం చేశారు. ప్రజలు సంతోష భరితులుగా జేశారు.

అపిమ్మట, సవర్ణులు ... శ్రీరామచంద్రమూర్తి ప్రతిమ ప్రసాదముల స్వీకరించి రామ నామస్మరణ చేసిరి. జాతిపిత మహాత్మా గాంధీజీ ... గంటలకు సభ చాలించారు. కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పరిచిన అస్పృశ్యతా నివారణ చట్టమును చక్కగా ప్రజలకు నెరుక పరచి హరిజనులను, పబ్లిక్ సంస్థలకు సత్రములు, ఆలయములు, రోడ్లు, తటాకములు, నూతులు, నదులు, ఏరులు, పంపులు, దుకాణములు, హోటళ్ళు, కాఫీ హోటళ్ళు, విద్యాసంస్థలు, షైక్ (బస్సు) మొదలగు ప్రదేశములలో పోయిన, అడ్డగించేవారికి ... ఖైదును, 500 రూపాయలు జరిమానాయు విధింపబడునని చట్టోల్లంఘన శిక్షార్హమని తెలిపారు.

రెండవ ప్రచారకులు కె. ప్రసాదరావుగారు హరిజనుల సవర్ణులు ఆదరించి, ప్రేమతో అస్పృశ్యతను తొలగించి ధన్యులుగా చేయమని కోరారు. శ్రీ కృష్ణమూర్తిగారు, మహాత్మాజీ యిచ్చిన హరిజనులను నామం సార్థకం చేసుకొనుటకై మాలలు—మాదిగలు తమలోగల భేదములుమాని సమైక్యతతో గూడి, సవర్ణుల సహకారం పొందిన పంతొంగా ఎల్లరు స్వీకరింతురన్నారు. అట్లొనర్చుట అత్యవసరమని తెల్పారు. గ్రామమునసబుగారైన శ్రీ యల్లాప్రగడ వెంకట సుబ్బారావుగారి అభివందనములతో సభ సమాప్తమైంది.

చెఱుకుపల్లిలో

వినయాశ్రమంనుంచి హరిజన సేవకులు చెఱుకుపల్లి హరిజనవాడకువచ్చి ప్రచారం చేసి అస్పృశ్యతా నివారణ చట్టాన్ని గురించి ప్రబోధించారు. హరిజనవాడలో పారిశుద్ధ్య కార్యక్రమమును జరిపారు.

గుళ్ళపల్లిలో

హరిజన వారోత్సవ సందర్భంలో ప్రచారమునకై వినయాశ్రమంనుంచి శ్రీ పూడిపెద్ది సుబ్బారావుగారి ఆధ్వర్యమున కావూరు శ్రీ తిలక్ జాతీయ నవీన విద్యాలయోపాధ్యాయులు గుళ్ళపల్లి హరిజనవాడకు వచ్చి ఎలుపురిని సమావేశపరచి వారికి కేంద్ర ప్రభుత్వంవారిచే చేయబడిన అస్పృశ్యతా నివారణ చట్టం లోని సంగతుల నామూలాగ్రం వినిపించారు. ప్రచార గేయములు పాడారు. హరిజనవాడను పూర్తిశుభ్రం చేశారు.

బాల బాలికలకు పప్పు బెల్లములు పంచిపెట్టారు.

గుంటూరులో

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ఆంధ్రరాష్ట్ర హరిజన సేవక సంఘ యాజమాన్యమున హరిజనోత్సవములు గుంటూరులో జరుపబడ్డాయి.

ఈ కార్యక్రమం జయప్రదమవుటకు రాష్ట్ర హరిజన సేవక సంఘ కార్యకర్తలు శ్రీ వెంకటదాసు, కృపానందం, నారాయణ, లీలా కుమారి, ప్రత్తిపాటి కుటుంబరావు, జొన్నల గడ్డ రామలింగయ్యగార్లు తోడ్పడ్డారు.

ఈ వుత్సవాల సందర్భంలో హరిజనులు నివసించే కంచరగుంట, కోబాల్డుపేట, ఆనందపేట అగ్రహారాలలో మురికి కాల్వలు త్రవ్వబడి, మురికిగోతులు పూడ్చబడ్డాయి. ఈ పనిలో శ్రీ కృష్ణాశ్రమ హరిజన విద్యార్థి బాలురు ముందు నిలబడ్డారు.

హరిజన బాలికలకు ప్రతిరోజూ తలదువ్వి, వారికి పేలు బోయుటకు అక్టోబరు 2 వ తేదీన రాష్ట్ర హరిజన సేవా సంఘంచే ఒక కేంద్రం ప్రారంభింపబడింది. దీనికి శ్రీమతి మాదీగారు ప్రారంభోత్సవం చేశారు. ఆటల పోటీలలో పాల్గొన్న బాలబాలికలకు బహుమతులు శ్రీమతి మాదీగారిచే పంచబడ్డాయి. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శ్రీ లీలా కుమారి, వాసిలాల మాణిక్యంబ, జొన్నలగడ్డ రామలింగయ్యగార్లు గాంధీజీ జీవితం గురించి, హరిజన సేవక సంఘ కార్యకలాపాలనుగురించి వుపన్యసించారు.

మురికిపేటలను శుభ్రపరచే కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థు లందరికి కృష్ణాశ్రమం ఉపాధ్యాయులు శ్రీ సుబ్బారావుగారు పుదియం అల్పాహారం చేశారు.

రాత్రి వెంకటాద్రి పుర హరిజనులు విద్యార్థులకు, రాష్ట్ర హరిజన సేవకసంఘ కార్యకర్తలకు సమష్టి భోజనం ఏర్పాటు చేశారు. బహిరంగసభకు శ్రీ యాకిబ్ అధ్యక్షత వహించారు.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ

ప్రవేశిక పరీక్ష ఫలితాలు

మద్రాసు, అక్టోబర్ 10—గత ఆగష్టు మాసంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించిన ప్రవేశిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లు కింద ప్రచురిస్తున్నాము:—

మొదటి క్లాసు : 7332 మాత్రం.

రెండవక్లాసు:

4243 49 50 55 58 72 నుండి 75 78 నుండి 83 90 97.

4307 09 19 20 26 28 నుండి 31 37 51 54 57 58 60 62 65 నుండి 68 79 87 89 90 95.

4412 17 38 39 44 47 నుండి 50 54 55 63 69 70 79 80 83 85.

4503 05 09 15 23 31 32 35 41 49 66 72 78 79 90 నుండి 93 98 99.

4600 08 14 20 21 27 28 38 61 65 81 82 88 92 .

4709 12 13 22 27 32 45 46 49 50 57 67 68 71 81.

4806 09 12 20 25 55 60 67 74 92.

4901 14 18 26 31 37 38 40 41 42 45 49 52 53 55 58 60 64 65 68 78 84 86 నుంచి 90 92 93 94 99.

5001 03 06 13 15 19 24 25 26 29 36 38 39 43 నుంచి 46 49 51 52 53 60 63 66 67 68 78 79 85 90 92 94.

5106 26 27 28 34 35 38 39 41 నుంచి 44 46 నుంచి 50 52 55 58 61 63 నుంచి 66 69 74 75 77 79 80 83 84 87 91 92 94 95 97 98 99.

5200 01 06 07 08 11 16 17 27 31 33 37 38 42 43 44 52 53 58 61 68 77 86 89 నుంచి 93.

5300 01 02 04 07 08 11 13 16 24 26 28 29 36 38 44 46 49 56 60 64 65 71 72 73 76 78 79 80 82 88 89 91 95 నుంచి 98.

5402 05 06 08 15 24 27 28 32 34 40 49 50 51 53 54 55 63 64 66 67 69 నుంచి 72 76 79 84 87 88 95 96 97.

5500 09 10 16 18 19 22 39 43 46 48 51 55 58 63 64 70 72 75 77 80 83 84 88 92 94 నుంచి 99.

5600 01 02 05 06 08 నుంచి 14 18 22 26 29 33 34 38 నుంచి 41 50 51 52 55 57 58 60 62 63 66 79 82 97.

5700 నుంచి 03 07 19 20 22 23 28 37 41 46 47 50 61 64 67 86 87 88 93 98.

5801 03 10 15 19 22 34 40 47 49 57 58 59 64 66 71 75 83 91 92 96 98 99.

5901 06 07 08 09 10 11 16 25 నుంచి 31 34 38 39 41 నుంచి 44 47 48 52 54 56 నుంచి 60 62 63 68 69 79 80 86 88 89 90 98 99.

6002 నుంచి 06 08 10 26 32 35 39 41 45 47 49 55 56 68 72 78 79 81 89 93 నుంచి 97.

6103 04 09 11 15 18 25 27 నుంచి 31 35 37 39 41 45 నుంచి 47 49 54 55 56 60 62 నుంచి 65 68 నుంచి 73 75 83 96 98 99.

6208 నుంచి 11 14 35 44 45 48 53 55 56 57 75 79 83 84 89 94 95 99.

6301 02 04 06 07 10 21 24 29 32 35 38 39 41 45 నుంచి 48 51 52 62 64 65 66 71 84 85 86 94 96 99.

6401 02 06 07 09 11 12 16 18 20 25 26 32 33 36 43 45 నుంచి 50 53 54 59 60 65 72 79 81 84 87 97.

6500 08 14 20 21 23 25 27 34 39 40 44 45 52 56 60 61 62 65 68 71 72 83 90 97.

6607 15 20 21 31 38 40 43 50 55 66 68 71 85 86 87 92 98.

6701 02 04 12 13 16 38 55 56 57 60 62 63 66 68 74 80 84 83 95 96 98.

6800 01 05 11 16 18 20 21 23 24 28 29 31 32 42 43 54 56 57 60 66 69 72 74 83 99.

6900 03 08 12 17 19 22 28 37 41 42 55 56 63 79 90 92 94 95 99.

7012 13 14 16 18 22 23 24 48 49 57 58 59 62 71 75 78 81 84 87 88 90 93 94 98.

7105 06 07 22 23 37 49 50 53 57 69 71 నుంచి 74 78 80 83 85 86 87 94 96 97.

7200 05 06 10 12 17 18 21 22 26 27 28 31 35 41 66 68 71 72 75 76 78 81 91 92 93 95 97.

7300 02 05 20 24 28 నుంచి 31 45 46 48 నుంచి 51 53 60 69 72 77 80 82 83 85 87 88 92 93 96 99.

7401 13 17 20 26 27 49 52 54 55 56 59 72 75 76 83 85 86 95.

7501 03 09 10 12 13 17 18 24 30 36 38 48 54 56 65 70 71 76 77 78 88 94.

7600 06 07 12 13 17 18 23 28 32 47 53 54 55 59 62 69 70 72 74 75 77 79 83 84 86 89 92 94 97.

7701 నుంచి 05 07 09 12 నుంచి 15 20 21 22 24 నుంచి 30 33 34 36 41 42 43 47 50 53 57 నుంచి 60 64 65 66 69 73 74 79 80 83 85 87 95.

7803 06 13 14 15 18 19 20 25 33 45 48 53 70 75 78.

7904 నుంచి 08 12 28 29 37 52 59 60 63 66 73 76 77 80 98 99.

8007 08 15 20 21 29 43 45 50 51 52 58 59 63 64 76 77 79 నుంచి 82 85 88 89 93 95.

8110 14 20 25 30 36 38 47 50 54 60 62 63 75 78 84 85 89 91 93 94 96 98.

8209 12 13 14 28 30 31 32 38 43 48 73 99.

8300 01 02 05 11 21 23 24 25 33 36 60 64 68 70 నుంచి 75 78 నుంచి 82 84 86 87 88 90 94 97.

8401 04 10 12 నుంచి 15 17 18 19 21 నుంచి 24 26 నుంచి 32 37 39 42 53 నుంచి 56 59 60 62 63 66 68 69 70 72 76 77 78 80 నుంచి 86 88 89 90 96 98.

8500 06 08 09 12 16 నుంచి 20 22 23 24 26 27 28 30 31 32 33 35 37 38 42 43 45 46 48 53 నుంచి 57 62 65 నుంచి 68 74 77 78 79 81 82 84 88 93 94 95 98.

8600 03 04 05 12 14 15 20 22 28 30 34 39 42 46 47 51 57 నుంచి 60 63 64 67 70 73 74 76 77 79 84 87 91 97 98.

8702 03 05 24 55 58 మరియు 68.

మిగతా పార్టులు పూర్తి చేసినవారు

4248 60 70 4410 45 58 86 88 4544 64 76 94 4630 39 41 98 4700 23 25 96 4817 18 24 30 36 61 99 4954 70 80 5007 11 77 99 5176 5222 23 24 45 48 49 56 60 98 5319 22 23 25 27 35 37 39 53 5416 29 31 92 5576 5643 53 69 77 81 5705 14 31 59 70 79 5816 31 32 82 85 86 5913 14 72 73 74 6033 60 99 6119 20 23 24 32 34 57 58 59 82 6220 21 46 47 62 66 69 76 97 6356 నుంచి 61 75 88 6403 35 6602 03 04 53 54 6705 21 35 37 83 6891 నుంచి 95 6969 నుంచి 78 7051 60 7102 03 09 31 62నుంచి 66 84 7215 59 60 7334 7470 84 7541 44 45 46 55 72 7615 38 66 67 71 7739 81 82 99 7800 32 95 7901 8005 06 12 60 61 69 8118 19 22 8222 23 24 78 79 84 85 8313 14 49 50 99 8502 నుంచి05 13 928635 నుంచి 37 43 80 8706 మరియు 08.

వ్రాతపరీక్షలో ఉత్తీర్ణులు

4407 98 4500 01 07 77 4717 4810 22 27 33 38 5056 62 5154 5210 20 79 97 5320 45 5422 5523 28 87 90 5823 29 41 42 46 56 5912 18 67 6009 74 6236 51 64 6455 6767 6905 06 21 89 91 7008 09 17 83 86 7207 11 65 73 80 7318 22 27 76 7493 7567

(మిగతా 8 వ పేజీలో)

అకాల నెరసి బట్టతల అవుటకు
కాశ్మీర్-కుసుం
యునైటెడ్ కెమికల్ ...
సాంటలకస్
బ్రాంచి : గాంధినగరం, విజయవాడ.

మద్రాసు కెసినో ఆఖరు వారము
రోజూ 2 ఆటలు. సా 6, రా 9-45 గం.
వినోదావారి గొప్ప ఈ తెలుగు చిత్రము
కన్యాశుల్కము (తెలుగు)
సావిత్రి—ఎన్. టి. రామారావు



మొటిమలు మాయమగును
3 రోజులలో మూలక్రిముల సంహరణ
నిక్సోడెరం (NIXODERM) వాడిన మొదటి రోజునుండే మొటిమలు అనుక్రమముగా మాయమగుచుండును. ... నిక్సోడెరం (NIXODERM) ... త్వరలోనే మీ చర్మము ... మృదువుగను మారుట కనిపెట్టగలరు. నిక్సోడెరం (NIXODERM) నూతన పరిశోధన. మొటిమలు, కురుపులు, ... మచ్చలు, ఎగ్జిమా, తామర, పుండ్లు మున్నగు వాటికి కారణమైన క్రిములను చంపును. మీ చర్మ పురోమ కూపములలో దాగియున్న క్రిములను సంహారించినగాని మీరు చర్మ వ్యాధులనుండి విముక్తి పొందరు. నిక్సోడెరం (NIXODERM) మీ మొటిమలను మాన్పి చర్మమును శుభ్రపరచునని గ్యారంటీ మీదనే ... నిక్సోడెరం (NIXODERM) ...



వెద్ద గడ బిడ

అత్యధిక ఉత్సాహము పొందండి



టాటా వారి
హమామ్

ఆరు నెలలు వాడిన తరువాత ...
ఇతర టూత్ బ్రష్‌కంటె ఎక్కువ నెలలు పనిచేసేట్టు ఆర్యన్ టూత్ బ్రష్ రూపొందించబడింది. ఆరునెలలు వాడినా, గట్టి నైలాన్ కుచ్చులు గాని హేండిల్ గాని దెబ్బ తినలేదు.
కుటుంబంలో ప్రతివారికి పనికివచ్చే ఆర్యన్ దొరుకుతుంది.





బాగా శుభ్రపరుస్తుంది   చాలాకాలం మనును
డిస్ట్రిబ్యూటర్లు: జయభారతం కంపెనీ, 11, పిలిప్స్ వీధి, మద్రాసు-1.

క్రీడాలోకం

చైనా వెళ్ళనున్న మన వాలీబాల్ టీములో ఆంధ్రునికి స్థానం

శ్రీ బుచ్చిరామయ్య, మరి 11 మంది ఎన్నిక

మద్రాసు, అక్టోబర్ 9—నవంబర్ మూడవ తేదీనుంచి చైనాలో పర్యటించనున్న ఇండియా వాలీబాల్ జట్టుకు 12 మంది ఆటగాళ్ళను, ముగ్గురు అధికారులను ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ కార్యవర్గం నేడు ఎన్నుకొన్నట్లు కలకత్తానుంచి వార్త చేరింది. వీరిలో గుంటూరు హిందూ కాలేజి విద్యార్థి శ్రీ బుచ్చిరామయ్యగారు కూడా కలరు.

ఈయన లోగడ మద్రాసులో ఇండియా, రష్యా టీములకు జరిగిన వాలీబాల్ పోటీలో ఇండియా ప్రతినిధిగా పాల్గొన్నారు. తరువాత మద్రాసులోనే రష్యను శిక్షకునివద్ద తర్ఫీదు పొందారు. ఇటీవల మద్రాసు లయోలా కాలేజి వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొన్న గుంటూరు హిందూ కాలేజి టీముకు నాయకత్వం వహించారు. ఈ జట్టు నిరుడు, ఈ యేడు కూడా ఈ ఛాంపియన్ షిప్‌ను సాధించింది.

అక్టోబర్ 17వ తేదీన ఇండియా టీము చైనాకు బయలుదేరి వెళుతుంది. ఇందులో క్రింది ప్రముఖులు కలరు:—

ఎఫ్. సి. అరోరా, ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు (నాయకుడు), శ్రీ ఎస్. కె. దాసు, ఫెడరేషన్ గౌరవ కార్యదర్శి (మేనేజర్). హెచ్. సి. చక్రవర్తి (శిక్షకుడు); గురుదేవ్‌సింగ్ (ఢిల్లీ), ఖుర్షీద్ చోప్రా (ఢిల్లీ), అరుణాచలం (మద్రాసు), ఖలీల్ (హైదరాబాద్) ఛాయవాలా (గుజరాత్) సుర్జిత్ సింగ్ (పెప్సూ), ఎ. ఘోష్ (పశ్చిమ బెంగాల్), విద్యా సాగర్ (పంజాబ్), బుచ్చిరామయ్య (ఆంధ్ర), సర్దారీ లాల్ (పంజాబ్), ఓమ్‌ప్రకాష్ (ఢిల్లీ), నోయెల్‌రాజ్ (తిరువాన్కూర్-కొచ్చిన్).

స్టాండ్ బైలు: మోహన్ రిషి (ఢిల్లీ), రెడ్డి (మైసూర్), ముత్తుస్వామి (మద్రాసు), మోహన్‌సింగ్ (ఢిల్లీ), బావాసింగ్ (ఢిల్లీ), ఎస్. దాస్ (పశ్చిమ బెంగాల్).

ఆటగాళ్ళు 10వ తేదీకి కలకత్తా చేరగలరు. చైనాకు బయలుదేరే వరకు అక్కడ ప్రాక్టీసు మ్యాచీలలో పాల్గొన గలరని తెలుస్తున్నది.

రోవర్స్ కప్పు పోటీలకు విశాఖ జట్టు

శ్రీ ఎస్. హనుమంతరావుగారి నాయకత్వం

విశాఖపట్నం, అక్టోబరు 9—బొంబాయిలో జరుగుతున్న రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో విశాఖపట్నం స్పోర్ట్స్‌మన్ క్లబ్బు టీము పాల్గొంటున్నది.

ఈ జట్టుకు శ్రీ ఎస్. హనుమంతరావుగారు కెప్టెనుగాను, శ్రీ వి. ఎస్. నారాయణ రావుగారు మేనేజర్‌గాను వ్యవహరిస్తారు.

విశాఖ జట్టులో క్రింది ఆటగాళ్ళు కలరు:—

ఎన్. ఏ. రసూల్, కె. ప్రసాద్, ఆర్. వరహాలు, ఎమ్. సుబ్రహ్మణ్యం, అప్పల రెడ్డి, కె. అప్పారావు, శంకరన్, చాగంటి, బ్రగాంజా, వై. సూర్యనారాయణ, ఎస్. హనుమంతరావు (కెప్టెన్), బి. శేషగిరిరావు, బి. బాపిరాజు, వి. హనుమంతు, అమల్ రాజ్, బాలి.

హైదరాబాద్ టీము సభ్యులు

హైదరాబాద్, అక్టోబర్ 9—రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొననున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ టీముకు క్రింది ఆటగాళ్ళు ఎన్నుకోబడినారు:—

మాధవరెడ్డి (కెప్టెను), మోహనరావు, నఫల్, హరి, యూసఫ్, అఫ్జల్, ఆగ్రా (జూనియర్), రెహ్మత్, కన్నన్, బలరాం, సలీం, విద్య, అబ్దుల్లా, హమీద్, షఫీక్.

వీరికి సుప్రసిద్ధ ఆటగాడు లాయక్ శిక్షణ నిచ్చాడు.

ఢిల్లీలో హైదరాబాద్ టీము ఓటమి

న్యూఢిల్లీ, అక్టోబర్ 9—నేడిక్కడ ఢిల్లీ క్లాత్ మిల్స్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో హైదరాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ జట్టును కలకత్తా టీము ఇ. ఐ. ఆర్. అక్కౌంట్స్ ఓడించి సెమిఫైనల్‌కు వచ్చింది.

ఆంధ్ర బాస్కెట్‌బాల్ పోటీల వాయిదా

విజయవాడ, అక్టోబర్ 9—వాతావరణం సరిగా లేనందున ఆంధ్రరాష్ట్ర బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు తేదీ నిర్ణయం లేకుండా వాయిదా వెయ్యబడినట్లు ఆంధ్ర రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి శ్రీ పి. వేణుగోపాల్ ప్రకటిస్తున్నారు. ఈ సంస్థ సర్వసభ్య సమావేశం కూడా వాయిదా వెయ్యబడింది.

మొదట అనుకొన్న ప్రకారం రాష్ట్ర పోటీలు అక్టోబర్ 7, 8, 9 తేదీలలో అనంతపురంలో జరుగవలసి వుంది.

ఇతర వార్తలు

అక్టోబర్ ఎనిమిదవ తేదీన కలకత్తాలో జరిగిన ఐ. ఎఫ్. ఏ. షీల్డు ఫుట్‌బాల్ టోర్నమెంటు ఫైనలులో ఆర్యన్స్, రాజస్థాన్ జట్లు సమవుజ్జీ అయినవి. ఏ జట్టూ ఒక్క గోలూ చెయ్యలేదు. తిరిగి ఈ రెండు టీములు అక్టోబర్ 10వ తేదీన పోటీ చేస్తవి.

రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీలలో పాల్గొననున్న హైదరాబాద్ టీముకు గులాం అహమ్మద్ నాయకత్వం వహిస్తాడని హైదరాబాద్ వార్త.

బాల బాలికల మానసిక వ్యాధుల చికిత్సా కేంద్రం

అహమ్మదాబాద్‌లో డాక్టర్ రాధాకృష్ణచే ప్రారంభోత్సవం

అహమ్మదాబాద్, అక్టోబర్ 9—బాలల మానసిక వ్యాధుల చికిత్సా కేంద్రానికి నేడు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభోత్సవం జరిపారు.

బాలబాలికల అభివృద్ధికోసం ఏర్పాటు చేయబడిన నిధితో బి. యమ్. ఇన్‌స్టిట్యూట్ దీనిని ప్రారంభించింది. మానసికమైన వ్యాధులతో పీడింపబడే బాలబాలికలకు చికిత్స చేయడం దీని ప్రత్యేకత. 16 ఏళ్ళలోపు వారికి ఇక్కడ చికిత్స చేస్తారు. ఇలాంటి చికిత్సా కేంద్రం ఇండియాలో ఇదే మొదటిది.

ప్రారంభోత్సవం జరుపుతూ బాలబాలికలలో స్వాతంత్ర్యేచ్ఛ, విశ్వాసం, ప్రేమలను ప్రబోధించడం అత్యవసరమని రాధాకృష్ణ అన్నారు.

బాలబాలికల అభివృద్ధి పట్ల ప్రపంచ మహారాజ్యాలు ప్రత్యేకంగా శ్రద్ధను గైకొంటున్నవని అన్నారు.

బాలబాలికలు అభివృద్ధి పొందడానికి స్వాతంత్ర్య వాతావరణం వుండాలని, నిర్బంధం వుండ కూడదని అన్నారు. పిల్లలను ఎంతగా నిర్బంధంచేస్తే అంతగా వారు రెచ్చిపోగలరని అందుచేత, పిల్లలను రెచ్చగొట్టరాదని డాక్టర్ రాధాకృష్ణ అన్నారు.

పరిసరాల ప్రభావంవల్ల మన దేశంలో ఎక్కువమంది వికాసం పొందలేక పోతున్నారని, పిల్లలకు అలాంటి అవస్థ తొలగించాలని కూడా అన్నారు.

డాక్టర్ రాధాకృష్ణన్‌కు లోక్‌సభ స్పీకర్ శ్రీ మౌలంకర్ స్వాగతమిస్తూ ఉన్నతవిద్యా సంస్థలు నెలకొల్పబడకపోయినా బాధ లేదని ప్రాథమిక విద్యపట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపాలని హెచ్చరించారు.

పంజాబ్ వరదలు

నూరేండ్లలో కనీ వినీ యెరుగనట్టి ఘోర ప్రమాదమని ప్రధాని నెహ్రూ ప్రకటన

ఢిల్లీ వీధులలోకి యమునానది ప్రవేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 9— ఢిల్లీ, పంజాబ్, పెప్సూలలో వరదబాధిత ప్రాంతాలలో పర్యటన చేసివచ్చిన తరువాత నేటిరాత్రి ఆలిండియా రేడియోలో మాట్లాడుతూ, హఠాత్తుగా సంభవించిన ఈ ఘోరవిపత్తు చాల విపరీతమైన కష్టనష్టాలను తెచ్చిపెట్టిందని ప్రధాని నెహ్రూ అన్నారు.

పంజాబుకు ఇదివరలో వరద అనుభవం లేదని, అందువల్ల వరద అంటే ఏమిటో ఎరిగిన తదితర ప్రాంతాలకంటె పంజాబ్ అమితమైన బాధకు గురిఅయిందని ఆయన అన్నారు.

నేటిఉదయం, సాయంత్రం కూడా విమానంలో తాను వరదబాధిత ప్రాంతాలను చూశానని, వరద తగ్గు మొగంపట్టినప్పటికీ, విశాలమైన భూభాగాలు ఇంకా నీటిలో మునిగేవున్నాయని ప్రధాని అన్నారు. జలంధర్ డివిజన్ మరీ ఘోరంగా దెబ్బతిన్నదని, రోడ్లు, రైలు రోడ్లు కొట్టుకుపోయాయని, గ్రామాలు, పట్టణాలు నీటితోనిండి తక్కిన ప్రాంతాలతో సంబంధంలేకుండా పోయాయని వాటిని విమానాలమీద తప్పితేమరొకవిధంగా చేరడానికి వీలులేకున్నదని, కాలువలకు గండ్లుపడ్డాయని ప్రధాని పేర్కొన్నారు.

ఒక వారంరోజుల క్రితం ఎన్నడూ లేనంత ఎక్కువగా వర్షాలు కురవడం కారణంగా రావి, సట్లెజ్, బియాస్ నదులు తదితర కొండవాగులు పొంగి గట్లు తెంచుకొని ప్రవహించడంవల్ల ఈ ప్రళయం సంభవించిందని ఆయన వివరించారు. యమునానది ప్రాత క్రొత్త ఢిల్లీలపైకి దండెత్తిందన్నారు.

ఈ ప్రాంతాలలో ఏర్పడిన నష్టం చాల పెద్దదని, సహాయ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించబడవలసి వున్నాయని, ఈ కార్యక్రమాలను కేంద్రం సహాయంతో అందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా కొనసాగించగలవనే తాను ఆశిస్తున్నానన్నారు. ఈ విషయంలో సైనికశాఖ చేస్తున్న సేవను ఆయన ప్రశంసించారు.

ఈ సంవత్సరంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, పెప్సూ, పంజాబ్, ఢిల్లీలలో వచ్చిన వరదలు 100 సంవత్సరాల లోపల వచ్చి వుండలేదని, ఆధునిక చరిత్రలో ఇది అపూర్వమైన మహా విపత్తు అని, ఇది కొండలలోను, స్థానికంగాను అత్యధిక వర్షాలవల్ల ఏర్పడినట్టిదని ఆయన పేర్కొన్నారు.

ఈ సంవత్సరం ఇంతటి ఉపద్రవం మన మీద ఎందుకు విరుచుకు పడిందో తెలియడం లేదన్నారు. ఈ విధంగా ప్రకృతి తన కోపాన్ని ఆకస్మికంగా ప్రకటించినప్పుడు మామూలు రక్షణ ఏర్పాట్లు పనికి రాకుండా పోతాయని ఆయన అన్నారు. ఈప్రకృతి సవాలును మనం సమర్థంగా ఎదుర్కొనాలన్నారు.

వరదల ప్రమాదాన్ని ఎదుర్కోడానికి ఎత్తైన గట్లు పొయ్యాలని కొందరు తలుస్తున్నారని, అవసరమైన చోట్ల గట్లు ఎత్తుచెయ్యడం మంచిదేనని, కాని ఎంత గట్లు ఎత్తు చేసినా ధారాపాతంగా వచ్చే వర్షధాటిని అవి ఎదుర్కోజాలవని ప్రధాని అన్నారు. కాగా, వరదనీరు ధారాళంగాపోయే డ్రెయినేజీ ఏర్పాట్లు అధికంగా చెయ్యడం, గృహాలను ఎత్తుగా కట్టుకోవడం ఈ రెండే ఈ ఉపద్రవాలను ఎదుర్కోడానికి సరియైన పద్ధతులని ఆయన సూచించారు.

"నష్టం అనుకొన్నంత ఎక్కువ కాదు"

న్యూఢిల్లీ, అక్టోబర్ 9— పంజాబ్ వరదలలో ప్రాణనష్టం అత్యధికంగా వున్నదన్న వార్తలు అతిశయోక్తులతో కూడుకొన్నట్టివని నేటి రాత్రి అధికారరీత్యా ప్రకటించబడింది.

ఢిల్లీ వీధులలో యమునానది ప్రవేశం

యమునానది వరద నీరు నేడు ఢిల్లీ వీధులలో ప్రవేశించింది. ఇప్పటి ప్రజలకు జ్ఞాపకము వున్నంతవరకు ఇటువంటిది జరగడం ఇదే మొదటిసారి.

న్యూఢిల్లీలో మధురరోడ్డు మీద, హార్డింజి వంతెన దగ్గర గల సెంట్రల్ రెవిన్యూ బోర్డు కార్యాలయం మోకాటిలోతు నీటిలో వుంది. సమీపంలోని ఒక కాలువ గట్టుపొర్లి ఈ నీరు కార్యాలయంలో ప్రవేశించింది.

మధుర రోడ్డులోనే నివసిస్తున్న 200 తంతి-తపాలా శాఖ ఉద్యోగుల కుటుంబాలను, వారి కుటీరాలలోకి నీరు రావడంవల్ల, ఖాళీచెయ్యించవలసి వచ్చింది.

యమున తూర్పు ఒడ్డునగల గ్రాండ్ ట్రంక్ రోడ్డును మూడుచోట్ల గండికొట్టి, రైలు రోడ్డుకు ప్రమాదం తప్పించబడింది.

షాదరా రైలుస్టేషన్ వద్దగల బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడింది. ఐదారు వందలమంది సైనిక శాఖ సిబ్బంది బ్రిడ్జిని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఢిల్లీ ప్రాంతంలో 80 చదరపుమైళ్ళు నీటిలో మునిగింది. మొత్తం 40 గ్రామాలు, సుమారు లక్షమంది ప్రజలు ఈ వరదకు లోనైనారు.

పంజాబులోను, తదితర ప్రాంతాలలోను వరదనీటిచే వేరుచేయబడ్డ ప్రాంతాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలు అందజేయబడుతున్నాయి.

వరద తగ్గుమొఖం పట్టిందని చండీఘర్ నుంచి ఒక అధికార ప్రకటన వెలువడింది.

ప్రధాని సహాయం

వరద బాధితుల సహాయార్థం ప్రధాని సహాయ నిధినుంచి ఒక లక్ష రూపాయలు పంజాబ్‌కు ఇవ్వబడ్డట్టు ఒక చండీఘర్ వార్త తెలుపుతున్నది.

ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో గల ఫజిల్కా, జలాలాబాద్ ప్రాంతాలలో ప్రత్తి పరిశ్రమలకు విపరీతమైన నష్టం కలిగింది. సట్లెజ్ నది మామూలు 4 లక్షల క్యూసెక్కులు నీరుగాక, సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీటిని మోసుకు రావడంతో ఇంత జలప్రళయం ఏర్పడింది.

లాహోరు ముంపు

కరాచీ, అక్టోబర్ 9—పాకిస్తాన్ పంజాబ్‌లో అనేక గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. 12 పట్టణాలు, వందలాది గ్రామాలు నీట మునిగి వున్నాయి. ఇప్పటికి పశ్చిమ పంజాబ్ రాజధాని లాహోరు నగరం నీటిలో తేలుతున్నది.

రావి, సట్లెజ్ నదులు పొంగడంవల్ల 300 చదరపు మైళ్ళ ప్రాంతం మునిగి పోయిందని అధికార ప్రకటన తెలుపుతున్నది.

సట్లెజ్ నదిలో మునిగిపోయిన తలంచ ఐర్ద 50 మంది పాక్ పోలీసులు సురక్షితంగా వున్నట్లు తెలిసింది. మరి 90 మంది పోలీసుల రక్షణకు స్టీంలాంచి పంపబడింది. వరదనీటిలో మధ్య దిబ్బలమీద వుంటున్న ప్రజలకు విమానాలనుంచి ఆహారం పడవేయబడుతున్నది. మూడు రోజులుగా ఈ ప్రజలు తిండిలేక మాడుతున్నారట.

బహుశా 1,000 మంది వరకు ఈ వరదలో చనిపోయి వుండవచ్చునంటున్నారు. 500 గ్రామాలకు పైగా కొట్టుకుపోయాయట. బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వగలదని పాక్ ప్రధాని ప్రకటించారు. ఆస్తి పశునష్టం విపరీతంగా వుండగలదని అంచనా వెయ్యబడుతున్నది.

రావినది గతిలో మార్పు

అమృతసర్, అక్టోబర్ 9— విపరీతమైన వరదల మూలంగా రావినది తన గతిని మార్చుకొన్నదని, అది ఎగువ బారీదోబ్ కాలువకు చాల దూరంలో కుడి ప్రక్కకు మళ్ళిందని, దీనివల్ల తీవ్ర పరిస్థితి ఏర్పడిందని కాలువల సూపరింటెండింగు ఇంజనీరు శ్రీ ఎన్. ఎన్. కపూర్ అన్నారు.

అక్టోబరు 3-7 తేదీల మధ్య రావినదిలో ప్రవహించిన నీరు 6,17,000 క్యూసెక్కులు. ఇది మామూలు దాని సత్తువ కంటె రెట్టింపు. మధుపూర్ హెడ్‌వర్క్సుకు దీనివల్ల ఎక్కువ దెబ్బ తగిలిందని ఆయన అన్నారు.

1947 లో ఈ నదికి వచ్చిన వరద నీరు గరిష్ఠ పరిమితి 5 లక్షల క్యూసెక్కులు.

ఈ ప్రాంతం 2000 చదరపు మైళ్ళ ప్రాంతంలోను 72 గంటలలో 72 దుక్కుల వర్షం కురిసింది. ఈ ప్రాంతం అంతా రెండు అడుగుల లోతు నీటిలో మునిగివుంది.

విద్యార్థులకు పటిష్ఠమైన సంస్థ

అవసరమని శ్రీ దేబర్ ఉద్బోధ

కాన్పూర్, అక్టోబర్ 9—విద్యార్థులు పటిష్ఠమైన సంస్థను నెలకొల్పాలని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ నేడిక్కడ అన్నారు.

దేశాన్ని ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి శక్తిసామర్థ్యాలుగల సంస్థను నెలకొల్పడం అత్యవసరమని ఆయన హెచ్చరించారు.

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌అధ్యక్షుడు ఉపన్యసిస్తూ శాస్త్రీయ విజ్ఞాన యుగంలో యువకులపై రెండువిధాల బాధ్యత వున్నదని అన్నారు. శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను శాంతిని సుస్థిరం చేసుకోడానికి వినియోగించుకొనడం ఒకటి, ప్రపంచంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఇంకా ఇతరత్రా తీసికొనదగు చర్యలను ఆలోచించడం రెండవది.

శ్రీ దేబర్ నేడు ఉనామనుంచి కాన్పూర్ ఇక్కడికి రాగా ఘనస్వాగత మివ్వబడింది.

కాంగ్రెసు సేవాదళ వలంటీరుల సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షుడు ఉపన్యసిస్తూ సేవా తత్పరతను ప్రబోధించవలసిన అవశ్యకతను గురించి హెచ్చరించారు.

కమ్యూనిటీ ప్రాజెక్టుల కార్యకలాపాలు

కార్మిక సహకార సంఘాలద్వారా నిర్వహణ

పాట్నా, అక్టోబర్ 9—కమ్యూనిటీ ప్రాజెక్టులకు, జాతీయ వికాస కేంద్రాలకు సంబంధించిన కార్యకలాపాలను సాధ్యమైన చోట్లల్లా కార్మిక సహకార సంఘాల ద్వారా కొనసాగించాలని నిర్ణయించ బడినట్లు ఇండియా ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారిలాల్ నందా నేటి సాయంత్రం యిక్కడ ప్రకటించారు.

పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ భారత్ సేవక్ సమాజ్‌కు యిప్పుడు తగినంతమంది సాంకేతిక నిపుణులున్నారని, వారు కార్మిక సహకార సంఘాలకు మార్గదర్శకత్వం వహించ గలరని, తమ్మూలంగా కాంట్రాక్టర్ల పద్ధతిని తొలగించ వచ్చునని తెలియజేశారు.

అమ్మకం పన్నుపై కేంద్రప్రభుత్వంచే శాసన నిర్మాణం

ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ సూచన

పాట్నా, అక్టోబర్ 9—అమ్మకం పన్ను విచారణ సంఘం నివేదికను ఇండియా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఇండియా ఆర్థిక మంత్రి శ్రీ సి. డి. దేశముఖ్ నేడిక్కడ బీహార్ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించారు. "మనకు అంతరాష్ట్ర వర్తకమంటేనే అమ్మకం పన్ను సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఒక శాసనం నిర్మించవచ్చు" నని ఆయన సూచించారు కూడా.

పన్నుల వసూలు విధానంలో సౌలభ్యం కావాలనే సూచనను ఆయన ఆమోదించారు.

శ్రీ దేశముఖ్ యిలా అన్నారు:—

"ఆదాయపు పన్ను వసూలు చెయ్యడమే జటిలమైన విధానంతో కూడుకొని వున్నది. ఆదాయపు పన్ను చెల్లించవలసిన వారి నేరు[illegible] సులభతరం చేయవలెనని నేను ఇన్‌కమ్‌టాక్స్ ఉద్యోగులను పలుమార్లు చెప్పాను. మీరు ఈ రూపాయి వారిని కలిసికొన్నప్పుడు, వారు మీపట్ల కనికరంతో వ్యవహరించవలెనే ఆశిస్తున్నాను.

"లోటు బడ్జెటు పద్ధతిని అవలంబించాలనే సూత్రాన్ని నేను ఆమోదించాను. కాని, ప్రభుత్వం ఎంతవరకు దానిని అనుసరించగలదనేదే ప్రశ్న. సాలుకు రెండు కోట్ల రూపాయల వరకు లోటు బడ్జెటు పద్ధతి మూలంగా సమకూర్చాలని ప్లానింగ్ కమిషన్ సూచించిన మాట నిజమే. ఇప్పటి రూపంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద విదేశ మారకపు సౌకర్యాలు 1600 కోట్ల రూపాయల వరకు వినియోగించ వలసి వుంటుంది. దీనిలో 1200 కోట్ల రూపాయలను మాత్రమే మనం సమకూర్చ గలుగుతున్నాం. తక్కిన 400 కోట్ల లోటు తేలుతున్నది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వాధీనంలో కల విషయం కాదు. విదేశ మారకపు సౌకర్యాలలో లోటు కనబడితే, దాని పరిణామం ఆంధ్రియా కరెన్సీపై కూడా కనబడుతుంది.

జాతీయాదాయం పెరుగుదల

తొలి పంచవర్ష ప్రణాళిక అమలు మూలంగా ఇండియా జాతీయాదాయం నూటికి 17 వంతులు పెరగగలదని, యిందువల్ల ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలుకు అనుకూలమైన పరిస్థితి యేర్పడిందని, 1978 నాటికి జాతీయాదాయం రెట్టింపు కాగలదని తాను భావిస్తున్నానని ఇండియా ఆర్థిక మంత్రి శ్రీ సి. డి. దేశముఖ్ నేడిక్కడ జరిగిన విద్యార్థుల సమావేశంలో పేర్కొన్నారు.

వెనుకబడిన దేశాల అభివృద్ధికి ప్లానింగ్ ఎంత అవసరమో ఆయన సోపపత్తికంగా నిరూపించారు.

ఆంధ్రలో సాంకేతిక పరీక్షలు

మద్రాసు, అక్టోబరు 8—ఆంధ్రప్రభుత్వం పరీక్షల నిర్వహణశాఖవారు ఇలా ప్రకటిస్తున్నారు.

"ఆంధ్ర ప్రభుత్వం అక్టోబరులో సాంకేతిక పరీక్షలను నిర్వహించనున్న సందర్భంగా షార్టుహ్యాండ్, టైప్‌రైటింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వబడుతున్నవి. అవి ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు పంపబడుతాయి. అభ్యర్థులు తమ ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్లను అందజేసి చీఫ్ సూపరింటెండెంట్లనుంచి హాల్ టిక్కెట్లు తీసుకోవచ్చు. పరీక్షలకు తగినంత ముందుగా హాల్ టిక్కెట్లు ఇవ్వబడుతాయి."

కార్మిక శ్రేయస్సు సాధనకే ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాణం

—విజయవాడ సభలో కేంద్ర మంత్రి సూచన

విజయవాడ, అక్టోబర్ 9—

కార్మిక శ్రేయస్సుకోసం కృషి చెయ్యడం ప్రధాన లక్ష్యంగా భావించి సకల పక్షాలవారు బలమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించాలని నేడిక్కడ కేంద్ర డిప్యూటీ కార్మిక మంత్రి మిస్టర్ అబిద్ అలీ జఫర్ భాయ్ కార్మిక నాయకులకు సలహా యిచ్చారు.

కేంద్ర డిప్యూటీ కార్మిక మంత్రి మిస్టర్ అబిద్ అలీ నేడిక్కడ భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు, ఆంధ్రశాఖ తృతీయ వార్షిక మహాసభకు ప్రారంభోత్సవం చేశారు. ఆయన భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు నిర్మాణ చరిత్రను, దాని అభివృద్ధిని సమీక్షిస్తూ, రాజకీయ స్వప్రయోజనాలకోసం కార్మికులను వినియోగించుకొనే ఉద్దేశం లేకపోవడమే జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు విశిష్టతయని, సత్రమ పద్ధతులపై బలమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించడమే దాని లక్ష్యమని, రాజకీయ విషయాలలో కార్మికులకు పూర్తి స్వేచ్ఛ నివ్వడమే దాని అభిమతమని వివరించారు.

ఆంధ్రలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం అంత బలంగా లేకపోవడం శోచనీయమని, ఇతోధికమైన శక్తిసామర్థ్యాలతో ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాణానికి అనుసరించవలసిన విధానాల గురించి ఈ సమావేశంలో చర్చించ గలరని తాను ఆశిస్తున్నానని కేంద్ర డిప్యూటీ కార్మిక మంత్రి మిస్టర్ అబిద్‌అలీ చెప్పారు.

అఖిల భారత రేవు కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షుడు మిస్టర్ దావాసింగ్ సభకు అధ్యక్షత వహించారు. ఆంధ్రరాష్ట్రం నలుమూలలనుంచి దాదాపు 400 మంది ప్రతినిధులు వచ్చారు.

తీర్మానాలు

కేంద్ర ప్రభుత్వం సర్వీసు లిస్టులో ఆంధ్రులకు జనాభా నిష్పత్తిననుసరించి ప్రాతినిధ్య మివ్వాలని, రైల్వే సర్వీసు కమిషనులో ఆంధ్రకు ప్రాతినిధ్య మివ్వాలని, రైల్వే వినియోగదార్ల సలహా సంఘంలోకి భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ఆంధ్ర శాఖకు చెందిన ఒక ప్రతినిధిని తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ మహాసభలో తీర్మానాలు చెయ్యబడినవి.

ఆంధ్ర రాష్ట్రంలో తీసివేయబడిన రైలు మార్గాలను తిరిగి ప్రారంభించాలని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద రాయలసీమలో క్రొత్త రైలు మార్గాల నిర్మాణానికి అధిక ప్రాధాన్య మివ్వాలని కోరబడింది.

మోటారు రవాణా కార్మికుల స్థితిగతులపై దీక్షిత కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫారసులను సాధ్యమైనంత త్వరలో అమలు జరపాలని, రాష్ట్రంలోని మోటార్ రవాణా సర్వీసులను జాతీయం చేయాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం ఆమోదించబడింది.

వివిధ కార్మిక చట్టాల కింద ఇవ్వబడిన హక్కులను సాధించుకోవడంలో కార్మికులకు తోడ్పడడానికి ప్రతి జిల్లాలోను ఒక గవర్నమెంటు ప్లీడర్‌ను నియమించాలని కూడా అభ్యర్థించబడింది.

పారిశ్రామిక గృహనిర్మాణానికి పథకాలను అమలుపరిచే నిమిత్తం కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం పొందడానికిగల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంగాని, స్థానిక సంస్థలుగాని వినియోగించుకోడానికి ముందుకు రాకపోవడం పట్ల విచారం ప్రకటించి, కనీసం అత్యవసర సిబ్బందికైనా గృహవసతి కల్పించడానికి వెంటనే పథకాలను రూపొందించాలని రాష్ట్రంలోని మునిసిపాలిటీలను ఆదేశించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం అంగీకరించబడింది.

మద్రాసు అక్టోబర్ 8—శ్రీమతి కె. లక్ష్మీ రఘురామ్‌గారు ఇలా ప్రకటిస్తున్నారు:

"అఖిలభారత మహిళా ఆంధ్ర రాష్ట్ర శాఖ సభ అక్టోబర్ 28, 29 తేదీలలో కర్నూలులో జరుగుతుంది. శ్రీమతి లక్ష్మీ మీనన్ ప్రారంభోత్సవం చేయగలరు. రాష్ట్రావతరణానంతర మిదే ప్రథమంగా జరుగుచున్న ఈ మహిళా సభలో ఆంధ్ర మహిళలందరూ కలిసి ఉత్సాహముతో పాల్గొన ప్రార్థన."

విపణివీధి

నవరసు నైజు

మద్రాసు, అక్టోబర్ 10—

అమ్మకం వస్తువు	రు.	అ.	పై.
నవరసు బిల్లువరసు	61	12	0
వ్యాపార బంగారం	95	2	0
మూరా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	170	0	0
వెండి తులం 1-5	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	103	107-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3½ ఎస్. పి. ఎ. కెడీ		204-0-0
అయిదు 500 పౌనుల్లాను		165-0-0
గుండు పోయన్ స్పాట్ క్యాండ్ (37½ పౌనుల వ్యాపారం కేజ్)		14-0-0
కొబ్బరినూనె కాండీలో 37½ బాంక్		
రాజా బ్రాండ్		25-8-0
ఎం. ఎస్ బ్రాండ్		52-12-0

పంచదార

(బ్రిటిష్ రిఫైన్డ్ (2 బస్తా)	85-8-0
నైజాం (228 పౌనులు) 86-2-0	86-8-0
సామర్లకోట (2 బస్తా)	85-8-0
ఉయ్యూరు (2 బస్తా)	85-8-0

అకోలా మార్కెట్

అకోలా, అక్టోబర్ 10—వేరుసెనగపప్పు రెడీ 104-0-0 నూనె రు. 9-5-3 పిండి 158-0-0; కాయ పెనప్పు రు. 3-11-0 కొరమండల్ రు. 3-10-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 10—

వెండి 100 తులాలు	167-0-0
వ్యాపార బంగారం	94-0-0
నవరసు	80-12-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 10—

అమ్మకం వస్తువు పేరు	రు.	అ.	పై.
ప్యూరు బంగారం రెడీ	95	0	0
వెండి 100 తులాలు	167	0	0
నవరసు	81	8	0

1955 అక్టోబర్ 11, మంగళవారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ ఏకాదశి
ఏకాదశి తె॥ 3-1 గంటలవరకు
ఆశ్రేష పగ 3-45 గంటలవరకు
శేష వర్జ్యం: ఉ॥ 6-37 గంటలవరకు
తె॥ 3-20 నుంచి 4-23 గంటలవరకు

వాసక
గొంతు నొప్పి
మాత్రలు
దగ్గులకు మరియు జలుబులకు
స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.
కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.



లైఫ్ బాయ్ సబ్బు
ప్రతిదిన మలినములోని క్రిములనుండి మిమ్ములను కాపాడును
L. 252-X72 TL.
తయారుచేయువారు

సవరణలు

22-8-55వ తేదీ ఆంధ్రప్రభ దినపత్రికలో 3వ పేజీ 6, 7, 8 కాలములలో "ఎన్నికైన బేరములు" అను శీర్షిక క్రింద ప్రచురింపబడిన భారత ప్రభుత్వపు డిస్పోజలు ప్రకటనలో దిగువ సవరణలు గమనింపవలసిందిగా పాఠకులు కోరబడుతున్నారు.

1వ అయిటములో ఎడమవైపు "ఇండక్షను అండ్ మోటారులు, జెనరేటింగు సెట్టులు" బదులు "మోటార్స్ ఇండక్షన్స్ అండ్ జనరేటింగ్ సెట్స్" అని చదువుకోవలెను.

3వ అయిటములో మొదటి లైనులో "టెండరు నంబరు డి జి ఎస్ అండ్ డి/ఎం ఎం హెచ్-8/"బదులు "టెండరు నంబరు డి జి ఎస్ అండ్ డి/ఎం ఎం హెచ్-3/"అని చదువుకోవలెను.

6వ అయిటములో "పేర్సు వర్టికల్ క్రైరెక్టు ఆక్టింగ్ స్టీం డ్రివన్ బాయిలర్ ఫీడ్ పంప్సు సైజు 4'×6"×7"—" బదులు "పేర్సు వర్టికల్ డైరెక్టు ఆక్టింగ్ స్టీం డ్రివన్ బాయిలర్ ఫీడ్ పంప్సు సైజు 4'×6"×7"—"అని చదువుకోవలెను.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO. at the 'Indian Express' Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 239
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
12-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

రెండు నెలలకు పైగా నిద్ర

మిలాన్, అక్టోబర్ 9—మరియా గ్రాజియా ఫెర్లెర్ అనే 11 సంవత్సరాల బాలిక స్థానికపు ఆసుపత్రిలో రెండు నెలలనుంచి నిద్ర పోతున్నది. మగతగా వున్నందున ఆగస్టు నాల్గవ తేదీన ఆసుపత్రిలో చేర్చబడిన ఈ రోగి ఇంత వరకు మేలుకొనలేదు. ఊపిరి ఆడుతున్నందువల్లను, గుండె కొట్టుకొంటున్నందువల్లను ఆమె బ్రతికివున్నట్లు నిర్ధారణ అయింది. ఆమె కాళ్ళకు క్రమక్రమంగా పక్షవాతం వస్తున్నది.

రాష్ట్రాల పునర్నిర్మాణంపై ఢిల్లీలో సమాలోచనల ప్రారంభం

22 వ తేదీన రాష్ట్రాల ముఖ్య మంత్రుల సమావేశం కూడా

పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం

ఉద్యోగుల నియామకం

కరాచీ, అక్టోబర్ 10—ఈనెల 14 వ తేదీని ఏర్పడనున్న పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రానికి ప్రధానోద్యోగులను నియమిస్తూ నేడు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

కొత్త రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత కేంద్ర ఆంతరంగిక వ్యవహారాలశాఖ కార్యదర్శి మిస్టర్ ఫరూకీ నియమించబడ్డాడు. ప్రస్తుత పశ్చిమపంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదాహుసేన్ అదనపు ప్రధాన కార్యదర్శిగా వుండగలడు.

కొత్త రాష్ట్రానికి లాహోరు రాజధానిగా వుండగలదు. అక్కడ తగు వసతి లేనందున ఉద్యోగులందరూ వెంటనే అక్కడికి రావాలని ఉత్తర్వు చేయబడలేదు.

లాహోరు హైకోర్టు, సింధు చీఫ్ కోర్టు, పెషావర్ జుడీషియల్ కమిషనర్స్ కోర్టు జడ్జీలందరు పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రపు హైకోర్టు జడ్జీలుగా 14 వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రస్తుతపు పశ్చిమ పంజాబు గవర్నర్ మిస్టర్ గుర్మని కొత్త రాష్ట్రపు గవర్నర్ గాను, ప్రస్తుతపు కేంద్ర కమ్యూనికేషనుల మంత్రి డాక్టర్ ఖాన్ సాహెబ్ కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగాను వుంటారు.

పాక్-అమెరికా మిలిటరీ ఒడంబడిక

రద్దు కావాలని అవామీలీగ్ నాయకుని హెచ్చరిక

ఢాకా, అక్టోబర్ 10—పాకిస్తాన్-అమెరికా మిలిటరీ ఒడంబడిక రద్దు చెయ్యబడాలని, తూర్పు బెంగాల్‌కు పూర్తి స్వపరిపాలనాధికారం ఇవ్వబడాలని తూర్పు పాకిస్తాన్ అవామీలీగ్ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హమీద్ ఖన్‌సానీ కోరినట్టు తెలుస్తున్నది.

నిన్న జయ్‌పూర్‌లో ప్రారంభమైన ఉత్తర బెంగాల్ అవామీలీగ్ సమావేశంలో పై కోరికలను ఆయన ప్రకటించాడట. ఆయన ప్రకటించిన 9 కోరికలలోను పరిహారం ఇవ్వబడకుండా జమీందారీలను రద్దు చెయ్యడం, బెంగాలీని రాజభాషగా గుర్తించడం మొదలైనవి కలవు.

ఈ కోరికల సాధనకు అవసరమైతే నవంబరు 21 నుంచి తాను నిరశన వ్రతం చెయ్యగలనని కూడా ఆయన ప్రకటించాడు.

మహారాష్ట్రం, పంజాబు చర్చలలో అత్యంత ప్రాధాన్యం వహించనున్నవి

(మన విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 10—

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రచురణ జరిగిన 24 గంటలలోనే, దానిలోని సిఫారసుల ప్రధాన సూత్రాలకు హైదరాబాద్, మధ్యప్రదేశ్, వింధ్యప్రదేశ్, పంజాబు, మద్రాసు, మైసూరు, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆమోదాన్ని సూచిస్తూ ప్రకటనలు చేశారు. ఈ నివేదికపై చర్చకు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ అక్టోబర్ 22, 23 తేదీలలో ఢిల్లీలో సమావేశం కానున్నారని చండీగర్ నుంచి వచ్చిన వార్తవల్ల తెలుస్తున్నది.

రెండు అఖిల భారత పక్షాలు-ప్రజా-సోషలిస్టు పార్టీ, హిందూ మహాసభ-వచ్చే కొన్ని రోజులలోను తమ పార్టీల కార్యవర్గాలు నివేదికపై చర్చనుగాను సమావేశం కాగలవని ప్రకటించినవి. ఇక కాంగ్రెసు పార్టీకి సంబంధించినంత వరకు మంగళవారంనుంచి ఉన్నతాధికార సమాలోచనలు, ప్రముఖ నాయకుల చర్చలు ప్రారంభం కానున్నవి. బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్, మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ ప్రభృతులు ఈ సమాలోచనలలో పాల్గొనగలరని తెలుస్తున్నది. వర్కింగ్ కమిటీ సమావేశాలకు శ్రీ ఎస్. కె. పాటిల్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా.

కాంగ్రెసు కారదర్శి శ్రీమన్‌నారాయణ్ ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను గురించి ఇలా వ్యాఖ్యానించారు:—

"నేటి పరిస్థితులలో ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఆ నివేదిక సంతృప్తిని కలిగిస్తున్నది. ఇలాంటి విషయాలలో అందరికీ సంతృప్తిని కలిగించడమనేది అసంభవం."

ప్రధాని నెహ్రూ "రిమార్కు"

ప్రధాని నెహ్రూ గత రాత్రి రేడియో ప్రసంగంలో ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులలో కొన్ని తనకే ఆశ్చర్యాన్ని కలిగించినవని చెప్పడం, రాజధానిలోని రాజకీయ వర్గాలలో సంచలనాన్ని కలిగించింది. తన అభిప్రాయాలను స్పష్టం చేసుకొనడానికి, సహచరులతో సంప్రతించవలసి వుంటుందని ప్రధాని నెహ్రూ చెప్పి వున్నప్పటికీ, ఆయన అభిప్రాయమేమిటనే విషయంలో అనేక ఊహాపోహలు బయలుదేరినవి.

కమిషన్ చేసిన సిఫారసులలో, ఏదో ఒకదానికి అసంతృప్తి చెందగలవర్గాలు, "కమిషన్ ప్రతిపాదనలు కొంతవరకైనా సవరించాలనడానికి మిధొక అవకాశంగా, లేదా ప్రోత్సాహంగా" భావించగలవని అభిజ్ఞవర్గాలు సూచిస్తున్నవి.

ఫజల్ ఆలీ కమిషన్ చేయనున్న సిఫారసులను గురించి ప్రభుత్వానికిగాని, కాంగ్రెసు హైకమాండ్‌కుగాని ఎంతమాత్రం తెలియదనడానికి నెహ్రూ "రిమార్కు"ను ఒక నిదర్శనంగా కాంగ్రెసు వర్గాలు పేర్కొంటున్నవి.

ప్రజాభిమతాన్నిబట్టి, కమిషన్ సిఫారసులలో తగిన మార్పులు చేయడానికి అవకాశం కలదని నిరూపించడానికి ప్రధాని నెహ్రూ ఈ విధంగా చక్కని రాజకీయ చతురతను చూపారని కొందరు అంటున్నారు.

ఏమైనప్పటికీ, సంయుక్త మహారాష్ట్రను సిఫారసు చేయక పోవడం, ఢిల్లీ రాష్ట్రాన్ని రద్దుచేయడం, హిమాచల్ ప్రదేశ్‌ను పంజాబులో విలీనం చేయడం వంటివి మినహా, మిగిలిన విషయాలలో ఫజల్ ఆలీ కమిషన్ ఎంతో దక్షతతో తన బాధ్యతలను నిర్వహించిందని, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి సర్వత్రా ఆమోదపాత్రమైన సిఫారసులు చేసిందని అన్ని రాజకీయ పక్షాల నాయకులు ప్రయివేటు సంభాషణలలో అంగీకరిస్తున్నారు.

మహారాష్ట్ర, పంజాబు రాష్ట్రాల విషయంలో కమిషన్ సిఫారసులు, శ్రీ శంకరరావ్ దేవ్ నిరాహార దీక్ష, మాస్టర్ తారాసింగ్ తీవ్రమైన బెదిరింపుల దృష్ట్యా కాంగ్రెసు హైకమాండ్ పరిష్కరించవలసిన ప్రత్యేక సమస్యలతో కూడివున్నవని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.

కేరళ, కర్నాటక, విదర్భ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నిర్మాణానికి భాషరీత్యా వర్తింపజేసిన సూత్రాలను బొంబాయి రాష్ట్రానికి కూడా ఫజల్ ఆలీ కమిషన్ వర్తింపజేయనందుకు విమర్శలు వినవస్తున్నవే కాని, యిప్పుడు కమిషన్ చేసిన సిఫారసులకంటె సంతృప్తిని కలిగించగల ప్రత్యామ్నాయమైన ప్రతిపాదనలను ఎవ్వరూ వివరించడంలేదు. బొంబాయి నగర సమస్య పెద్ద అవరోధంగా కలదని అందరూ అంగీకరిస్తున్నారు. ధార్ కమిషన్, జె. వి. పి. కమిటీవారు కూడా ఈ విషయాన్ని యిదివరకే ఆమోదించారు. ఈ రెండు కమిటీలవారు బొంబాయి నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగానైనా చేయాలి కాని, ఎలాంటి పరిస్థితులలోను సంయుక్త మహారాష్ట్ర ప్రాంతంగా చేయడానికివీలులేదన్న అభిప్రాయాన్ని కూడా స్పష్టంచేసి వున్నారు. కనకనే ఈ సూచనకు కమిషన్‌వారు తగినంత విలువను యివ్వలేదన్న విమర్శలు జరుగుతున్నవి. ప్రత్యేక రాష్ట్రంగా వుండగల బొంబాయిని కేంద్రంద్వారాగాని, మహారాష్ట్ర, గుజరాతీ రాష్ట్రాలు సంయుక్తంగాని పరిపాలించాలనే సూచన జరిగి వుండాలన్న ధోరణి కానవస్తున్నది.

ఆంధ్ర-కేరళ

మద్రాసు రాష్ట్రంలోని మలబారు జిల్లాను తిరువాన్కూర్-కొచ్చిన్‌లో చేర్చడంలో సంభవించగల పరిణామాలను గురించి కూడా రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నవి. కమ్యూనిస్టులకు పలుకుబడి గల తిరువాన్కూర్-కొచ్చిన్‌లో, కమ్యూనిస్టులది పైచేయిగావున్న మలబారును చేర్చడంలో రాజకీయమైన ప్రమాదం కలదని అంటున్నారు. అయితే, కేరళ రాష్ట్ర నిర్మాణంతో గాగల ఉత్సాహం కారణంగా, వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి యిప్పటికంటె హెచ్చు మెజారిటీ రాగలదన్న విశ్వాసాన్ని కాంగ్రెసు వర్గాలు ప్రకటిస్తున్నవి.

ఇక తెలంగాణా విషయంలో, రాజకీయంగా కాక, ఆర్థిక కారణాలవల్లనే విశాలాంధ్ర నిర్మాణాన్ని 1961 వరకు వాయిదా వేశారని సర్వత్రా భావిస్తున్నారు. కొత్త ఆంధ్ర అసెంబ్లీలో కాంగ్రెసుకు హెచ్చు మెజారిటీ కలదని, కమ్యూనిస్టులకు కేంద్రంగా వున్న తెలంగాణాను ఆంధ్రలో చేర్చినప్పటికీ కాంగ్రెసు ఆందోళన చెందవలసిన పరిస్థితి వుండదని అంటున్నారు. చివరకు తెలంగాణాలో కూడా, కాంగ్రెసు పరిస్థితి గత ఎన్నికలలో కంటె మెరుగుగా వుందని భావిస్తున్నారు కూడా.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసిన విధంగా 16 రాష్ట్రాల పునర్నిర్మాణంలో, పరి

(మిగతా 2 వ పేజీలో)

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక పరిశీలన

వచ్చే నెలలో ఆంధ్ర లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం

కర్నూలు, అక్టోబర్ 11—రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం వారి నివేదికను పరిశీలించడానికి వచ్చే నెలలో ఆంధ్ర ఐక్య లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల సంయుక్త సమావేశం జరుగగలదని భావింపబడుతున్నది.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై ఎటువంటి ప్రకటన చెయ్యరాదని జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశించినట్టు తెలుస్తున్నది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు

కోయంబత్తూరు, అక్టోబర్ 10—ప్రధాని నెహ్రూ వచ్చే డిసెంబర్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేస్తారని ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేడిక్కడ చెప్పారు.

తెలంగాణా విశాలాంధ్ర వాంఛ

ఢిల్లీకి 69 మంది అసెంబ్లీ సభ్యుల మెమొరాండం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10—సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ, హైదరాబాద్ అసెంబ్లీలో తెలంగాణా ప్రాంతానికి చెందిన 69 మంది శాసనసభ్యులు సంతకాలుచేసిన మెమొరాండం ప్రధాని నెహ్రూకు, ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌కు పంపించబడింది.

ఈ మెమొరాండంపై సంతకాలు చేసిన శాసనసభ్యులలో 22 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ప్రజాసోషలిస్టు సభ్యులు ఏడుగురు వున్నారు. మిగిలినవారంతా స్వతంత్రులు, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ సభ్యులు. తెలంగాణా ప్రాంతం శాసనసభ్యుల సంఖ్య 94. వీరిలో 69 మంది, రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాణాన్ని సహించమని ఈ మెమొరాండం ద్వారా హెచ్చరిక చేశారు.

కమ్యూనిస్టులకు పొలిట్‌బ్యూరో ఆదేశం

కటక్, అక్టోబర్ 11—ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై జరుగగల ఆందోళనలో ఏవిధంగాను పాల్గొనవలదని భారత కమ్యూనిస్టుపార్టీ పొలిట్ బ్యూరో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీలకు ఆదేశం పంపినట్టు నేడిక్కడ తెలియవచ్చింది.

"విశాలాంధ్ర విషయమై తెలంగాణా శాసనసభ్యుల అభిప్రాయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం సముచితం"

—శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రభృతుల సూచన

మద్రాసు, అక్టోబర్ 11—

ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు కోయంబత్తూరులో ప్రసంగిస్తూ భాషారాష్ట్ర నిర్మాణ సూత్రంలో బలం కలదని, ఆ సూత్రాన్ని ఫజల్ ఆలీ కమిషన్ ఆమోదించిందని అంటూ, కొత్త రాష్ట్రాలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు గూడూరులో ప్రసంగిస్తూ విశాలాంధ్ర సమస్యపై తెలంగాణా శాసనసభ్యులు ఇప్పుడే తమ అభిప్రాయం ప్రకటించడానికి హైదరాబాద్ ప్రభుత్వం అవకాశమీయగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి కోయంబత్తూరులో ప్రసంగిస్తూ తమిళులు, ఆంధ్రులకు వలె ఆంధ్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తూ వుండగలరని కూడా అంటూ యిలా అన్నారు:

"మనం విభిన్న రాష్ట్రాలలో నివసిస్తూ వుండవచ్చు కాని ఇండియన్ యూనియన్ పట్ల భక్తి విశ్వాసాలకు ప్రాధాన్యతను యిచ్చి తీరాలి. ముందుగా భారతీయులమని, ఆ తరువాతనే తెలుగు, కన్నడ, మలయాళీ, తమిళ వగైరా వర్గాల వారమని భావించుకోవాలి.

"ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కనక యిప్పుడు వారు సంతృప్తి చెంది వున్నారు. ఇదివరలో, తాము మైనారిటీ అనే భావం వారికివుండేది. కానియిప్పుడు ప్రభుత్వం బాధ్యత కలదని వారు గుర్తించారు. ప్రజలు రానురాను బాధ్యతాయుతమైన ఆలోచనలకు అలవాటు పడుతున్నారు. వెంటనే విశాలాంధ్ర నిర్మాణం జరగలేదన్న ఉద్రేకానికి లోను కాక, కమిషన్ సిఫారసులను స్వాగతించి ఆమోదించాలని ఆంధ్ర ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను."

విశాలాంధ్ర నిర్మాణంలో ఆంధ్రులు ఏకాభిప్రాయంతో వున్నారని, తెలంగాణా వారే స్వయంగా తుది నిర్ణయానికి రావడం ద్వారా, సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కూడా వారు కోరుతున్నారని, కనకనే అది ఎంత త్వరితంగా జరిగితే అంత మంచిదని చెబుతూ కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి యింకా యిలా అన్నారు:—

"ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు సమస్యను తిరగదోడమని ఫజల్ ఆలీ కమిషన్ చెప్పడం, పర్లాకిమిడి ప్రాంతాన్ని ఆంధ్రలో చేర్చాలని కోరుతున్న వారికి నిరుత్సాహాన్ని తప్పక కలిగిస్తుంది. అదే విధంగా కోలారు జిల్లా విషయంలో కూడా. కోలారు, బళ్ళారి సమస్యలను ఒక్కటిగా పరిశీలించాలని ఈ మిత్రులను నేను కోరుతున్నాను. కన్నడ సోదరులు కోలారును, బళ్ళారిని కూడా పొందలేరు. పరిపాలనా సౌలభ్యందృష్ట్యా కోలారును కోరితే, అదే కారణంతో బళ్ళారి ప్రాంతాన్ని కోల్పో గలరు. అదీ కాక కోలారు తెలుగు మెజారిటీ వున్న ప్రాంతం కూడాను."

డిప్యూటీ ముఖ్యమంత్రి గూడూరులో ఆంధ్రప్రభ విలేకరి ఇంటర్వ్యూ జరపగా, తుంగభద్ర ప్రాజెక్టును గురించి, బళ్ళారి, హోస్పేట, సిరిగుప్ప తాలూకాలను ఆంధ్రలో చేర్చవలసిన ఆవశ్యకతను గురించి ఆంధ్ర ప్రభుత్వం చేసిన వాదనను ఫజల్ ఆలీ కమిషన్ ఆమోదించినందుకు హర్షాన్ని ప్రకటించారు. రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర ప్రాజెక్టు "జీవనాడి" వంటిదని అంటూ ఎగువ కాల్వ స్కీము, హైడల్‌పవర్ స్కీము పని త్వరితంగా జరిగిపోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తెలుగువారి మెజారిటీ వున్నప్పటికి కోలారు జిల్లాను కర్నాటకలోనే వుండాలని కమిషన్ చేసిన సిఫారసుకు విచారాన్ని ప్రకటిస్తూ యిలా అన్నారు:—

"అయితే కోలారు బంగారం కావాలా లేక తుంగభద్రనీరు కావాలా అని అడిగినప్పుడు, ఆంధ్రరాష్ట్రం సహజంగానే తుంగభద్ర నీటినే ప్రధానంగా భావిస్తుంది".

"జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని జరిపిన విభజనలో, రాయచూరు జిల్లాను, తెలుగు ప్రాంతాలైన అలంపురం, గద్వాల్ తాలూకాలతో సహా కర్నాటక రాష్ట్రంలో చేర్చాలన్నారు. దీనివల్లరాయచూరుజిల్లాఅడ్డురావడంవల్ల హైదరాబాదుకు కర్నూలుకుమధ్యయిక్కడొక అవరోధం అడ్డువస్తుంది. ఆంధ్ర, తెలంగాణా శ్రేయస్సు దృష్ట్యా గద్వాల్, అలంపురం ప్రాంతాలు శేషించిన హైదరాబాదులోనే చేర్చగలరని ఆశిస్తున్నాను."

విశాలాంధ్ర నిర్మాణానికి ఆరు సంవత్సరాల వ్యవధిని యిచ్చినప్పుడు, విశాలాంధ్రకు అడ్డురాగల ధోరణిలో వున్న వర్గాలు బలపడగలవని, కనకనే యిప్పటి తెలంగాణా సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసి, విశాలాంధ్ర సమస్యను నిర్ణయించే అవకాశ మివ్వడం మంచిదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం కూడా యిందుకు సమ్మతించగలదనే ఆశిస్తున్నామన్నారు.

సహకార శాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు కర్నూలులో మాట్లాడుతూ సత్వరం విశాలాంధ్ర నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసివుంటే బాగుండేదని అన్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు నెల్లూరులో మాట్లాడుతూ విశాలాంధ్ర నిర్మాణ సూత్రానికి ఫజల్ ఆలీ కమిషన్ ఆమోదించినందుకు హర్షాన్ని ప్రకటించారు. ఇక విశాలాంధ్రావతరణకు కొన్ని సంవత్సరాలు వేచి చూడకుండా, యిప్పుడే ఏర్పడగల సిఫారసును చేసివుంటే మరింత బాగుండేదని కూడా అన్నారు.

మిత్రా అవార్డుతో బళ్ళారిలో ఆంధ్రులకు జరిగిన అన్యాయాన్ని తొలగించడానికి సముచితమైన సిఫారసులు చేసిన ఫజల్ ఆలీ కమిషన్‌ను అభినందించారు. కోలారుజిల్లాను కూడా ఆంధ్రకు చేర్చాలని చెప్పి వుంటే యింకా సంతోషం కలిగేదని కూడా వివరించారు.

లోక్‌సభ డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్ రాజకోట్‌లో పత్రికా విలేకరులతో ప్రసంగిస్తూ, ఆదిలో ఆంధ్రులదైవున్న బళ్లారి ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రములో చేర్చడం హర్షణీయమని అన్నారు. కమిషన్ సిఫారసులను ప్రజలు మొత్తం మీద ఆమోదించవలసి వుంటుందని కూడా చెప్పారు. సౌరాష్ట్ర వంటి చోట్ల ఏవో కొన్ని మార్పులు మినహా కొత్త రాష్ట్రాలన్నీ ఆమోదించదగినవిగా వున్నవని అన్నారు.

పార్లమెంటు కాంగ్రెసు పార్టీ కార్యదర్శి శ్రీ కొత్త రఘురామయ్యగారు, ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. "బళ్లారికి, దాని పరిసర ఆంధ్ర ప్రాంతాలకు కమిషన్‌వారు న్యాయం కలిగించారు" అని అన్నారు.

శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి (యం. యల్. ఏ.)గారు గూడూరులో విలేకరితో మాట్లాడుతూ ప్రత్యేకంగా తెలంగాణా రాష్ట్రనిర్మాణం ఉభయ ప్రాంతాలవారికి నిరుత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు. బళ్లారిలో ఆంధ్రులకు న్యాయం కలిగించారని చెప్పారు. ఆంధ్ర మద్రాసు సరిహద్దులు సుహృద్భావంతో పరిష్కరించుకొనాలన్న సూచనకు హర్షం ప్రకటిస్తూ గద్వాల్, అలంపురం తాలూకాలను విప్పక తెలంగాణాలో చేర్చాలని అన్నారు.

ఆశావాదులకు ఆయుష్కాలం అధికమట

వాన్, అక్టోబర్ 9—ఆశావాదులకు ఆయుష్కాలం ఇతరులకంటె ఎక్కువని పశ్చిమ జర్మనీలోని లుడ్విగ్ షావెన్ హాస్పిటల్ డాక్టర్లు వృద్ధులనుంచి సేకరించిన లెక్కలబట్టి కనుగొన్నారు.

త్రాగుబోతులు, పొగత్రాగేవారు కూడా దీర్ఘకాలం జీవిస్తున్నారు. 80 ఏళ్ళ వృద్ధులలో 10 కి ఏడుగురు ఇప్పటికీ మద్యం అంటే చెవి కోసుకుంటారు; 10 కి దాదాపు ఏడుగురు పొగత్రాగుతారు.

మొలటోవ్ ప్రకటన

తాను రాజీనామా యివ్వడంలేదని

పత్రికా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబిస్తూ తాను రాజీనామా చెయ్యబోవడం లేదనీ, ఆ ప్రసక్తి రానేరదనీ అన్నాడు.

సోవియట్ కమ్యూనిస్టు పత్రికలో తాను క్రిందటి శనివారం ప్రకటించిన లేఖను చదివిన వారికి ఈ సంగతి స్పష్టంకాగలదని కూడా ఆయన అన్నాడు.

హిమాలయ పర్వత ప్రాంతాలలో గత వారంలో విశేషంగా మంచు పడినందున కొండ ప్రాంతాల వారికి హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగి, చాంబా జిల్లాల వారికి పూర్తిగా సంబంధం తెగిపోయింది.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికకు సూత్రప్రాయంగా హైదరాబాదు సమ్మతి

సరిహద్దుల సర్దుబాట్లు మాత్రం తప్పక కోరగలరని

ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారి ప్రకటన

(మన ప్రత్యేక విలేకరి) హైదరాబాదు, అక్టోబరు 10—

హైదరాబాదు ప్రభుత్వం, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను సూత్రప్రాయంగా ఆమోదించిందని హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడిచ్చట ప్రకటించారు. హైదరాబాదు సంస్థాన విచ్ఛిత్తితో ఏర్పాటు కాగల కొత్త రాష్ట్రాల సరిహద్దుల సర్దుబాటును గట్టిగా కోరుతూ హైదరాబాదు ప్రభుత్వం త్వరలోనే మెమొరాండాన్ని కేంద్రానికి అంద జేయగలదని ఆయన సూచించారు.

బహు భాషా ప్రాంతంగా వున్న బీదర్ జిల్లాను శేషించిన హైదరాబాదు రాష్ట్రంలో వుంచాలని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసింది. కాని, ఈ జిల్లాను కూడా విభజించి, బొంబాయి, కర్నాటక, తెలంగాణా ప్రాంతాలలో విలీనం చేయాలని హైదరాబాదు ప్రభుత్వం కేంద్రానికి సూచించగలదని తలంచబడుతున్నది. పోతే కర్నాటకలో చేరనున్న రాయచూర్ జిల్లాలోని, తెలుగు ప్రాంతాలైన అలంపూర్, గద్వాల్ తాలూకాలను తెలంగాణాలో విలీనం చేయాలని కూడా కోరగలదని విశ్వసించబడుతున్నది.

"బొంబాయి, కర్నాటక రాష్ట్రాలకు చేర్చాలని సిఫారసు చేసిన కొన్ని తెలంగాణా ప్రాంతాల సరిహద్దులలో సర్దుబాట్లకు అవసరమైన సవరణలకులోబడి, ఫజల్ ఆలీ కమిషన్ మొత్తంమీద రూపొందించిన చిత్రం ఆమోదయోగ్యమేనని" శ్రీ రామకృష్ణరావుగారు చెప్పారు. కమిషన్ సిఫారసులను అమలు జరపడంలో ఎలాంటి చిక్కులూ వుండవనే తాను వ్యక్తిగా భావిస్తున్నానని అన్నారు. విశాలాంధ్ర వాదులకు కొంత నిరాశను కలిగించినప్పటికీ, ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక మొత్తంమీద హైదరాబాదు ప్రజలలో వ్యతిరేక భావాన్ని కలిగించిన సూచనలు కానరావడం లేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఈ నివేదికను నిష్పాక్షికంగా పరిశీలించి, ఎలాంటి ఆందోళనకు అవకాశం లేకుండా వాక్స్వాతంత్ర్యాన్ని శాంతియుతంగాను రాజ్యాంగ బద్ధంగాను వినియోగించుకొనాలని తాను హృదయపూర్వకంగా కోరుతున్నట్టు చెప్పారు. రాయచూర్ జిల్లాలోని అలంపురం, గద్వాల్ తాలూకాలోను, బహుభాషా ప్రాంతమైన బీదర్ జిల్లాలోను సరిహద్దుల సర్దుబాట్లు తప్పక జరగగలవని కూడా అన్నారు.

ఆరోగ్యశాఖామంత్రి మెహదీనవాజ్, ఔదార్యంతో కూడిన ముస్లిం దృక్పథాన్ని సూచిస్తున్నట్టుగా "ప్రతిదీ మంచికే జరుగుతుంది" అని మాత్రమే అన్నారు.

హోంమంత్రి శ్రీ దిగంబరరావు బిందూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను ప్రకటించారు. విశాలాంధ్ర సమస్యను మరి అయిదు సంవత్సరాలు వాయిదా వేయడంలో ఫజల్ ఆలీ కమిషన్ వాదనను సమర్థించడానికి వీలులేదని అన్నారు. ఇలా వ్యవధిని యిచ్చినప్పుడు, రెండువర్గాలవారు—తెలంగాణా వాదులు, విశాలాంధ్రవాదులు—తమ కోర్కెల సాధనకు ఉద్యమాలను నడపగలరని, దానివల్ల ఏర్పడగల పరిస్థితి అసంతృప్తి కరమైనదిగా వుండడమే కాక, ప్రాణభయాన్ని కూడా కలిగించగలదని హెచ్చరించారు. పరిసర రాష్ట్రంలో చేరవచ్చునాలేదా అనే విషయంలో ఇండియాలో మరే రాష్ట్రానికి యివ్వని అవకాశాన్ని హైదరాబాదుకు మాత్రమే యిచ్చారని అంటూ విశాలాంధ్ర, తెలంగాణా సమస్యలపై నిర్దిష్టమైన అభిప్రాయాన్ని, ఫజల్ ఆలీ కమిషన్ వ్యక్తం చేసి వున్నప్పుడు, ఇలాంటి సంఘర్షణలు తప్పిపోయేవని కూడా అన్నారు.

ఇక మహారాష్ట్రుల విషయంలో న్యాయం జరగలేదనడం నిస్సందేహమని కూడా నొక్కి వక్కాణించారు.

శ్రీ రామానంద తీర్థ

హైదరాబాదు ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు శ్రీ రామానందతీర్థ, వెంటనే విశాలాంధ్ర సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేయనందుకు తన విచారాన్ని ప్రకటించారు. నర్మదా నదికి దక్షిణంగా, బొంబాయి మినహా మిగిలిన ప్రాంతాలు భాషా ప్రయుక్తంగా విభజించబడి, ఒక్క మహారాష్ట్రను మాత్రమే కాదనడం చాలా విచారాన్ని కలిగిస్తున్నదని, కొత్తగా రూపొందనున్న ఉమ్మడిబొంబాయి రాష్ట్రంలో మహారాష్ట్రుల సంఖ్యాబలం వుంటుందని చెప్పడం కేవలం పొరపాటు మాత్రమే కాగలదని, ఇది మహారాష్ట్రుల వాంఛలను తీర్చగలదని కమిషన్ సభ్యులు భావించడం చాలా దురదృష్టమని కూడా అన్నారు. సంయుక్త మహారాష్ట్ర సమస్యను, ప్రధాని నెహ్రూ సమగ్రంగా పరిశీలింప జేయించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ప్రాంతం, ఆంధ్రలో విలీనం కావడాన్ని 1961 వరకు వాయిదావేయడం మాత్రమే కాక, అప్పటికి ఏర్పడగల అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో నిర్ణయించాలన్న షరతు పెట్టడం తగదని, యిప్పుడున్న రాష్ట్ర అసెంబ్లీకే ఆ అవకాశాన్ని యివ్వాలని కూడా సూచించారు. పార్లమెంటువారు ఈ సిఫారసును కూడా సవరించి, విశాలాంధ్ర సమస్య యిప్పటి అసెంబ్లీ నిర్ణయానికే వదిలేటట్టు పార్లమెంటు తగు సవరణ చేయగలదన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.

విశాలాంధ్ర సమస్య

వచ్చే ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రమనేది ఏర్పడితే, ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెసు పార్టీకి చాలా తక్కువ మెజారిటీ వుంటుంది. తెలంగాణాలోని అనేక అసెంబ్లీ సీట్లను గత ఎన్నికలలో కమ్యూనిస్టులు గెలుచుకున్నారు. బీదర్‌తో సహా ఏర్పడగల తెలంగాణా అసెంబ్లీలో పార్టీల వారీ బలాలు యివి:—కాంగ్రెసు 54 (అందులో 11 బీదర్ జిల్లావి), పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ 31, యునైటెడ్ పీపుల్సుపార్టీ 12, స్వతంత్రులు 4.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక చర్చకు, నవంబర్ చివరివారంలో హైదరాబాదు అసెంబ్లీ సమావేశమైనప్పుడు విచిత్రమైన

(మిగతా 2 వ పేజీలో)

అరబ్ రాజ్యాలకు రష్యా వాగ్దానం

ఎట్టి సహాయమైనా చెయ్యగలనని

కయిరో, అక్టోబర్ 10—అరబ్‌రాజ్యాలతో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలపరుచుకొనడమే తన దేశం విధానమనీ, అరబ్ రాజ్యాలకు అవసరమైన ఎట్టి సహాయాన్ని చెయ్యడానికైనా తన దేశం సిద్ధంగావున్నదనీ కయిరోలోని సోవియట్ రాయబారి మిస్టర్ డేనియల్ సొలోడ్ నేడు అన్నాడు.

ఈజిప్షియన్ ప్రభుత్వ ఆర్థికశాఖ ఉపమంత్రిని విదేశాంగకార్యాలయంలో కలుసుకొన్న తరువాత పత్రికాప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈజిప్టుకు తన ముఖ్య ఆర్థికాభివృద్ధి ప్రణాళికల నిర్వహణలో తోడ్పడడానికి రష్యా సిద్ధంగా వున్నదని మిస్టర్ సొలోడ్ అన్నాడు.

అణుశక్తితో తయారయ్యే వస్తువుల పంపిణీ

సమితిద్వారానే జరగాలని బ్రిటిష్ లేబర్‌పార్టీ వార్షికసభలో డాక్టర్ ఎడిత్ సమ్మర్‌స్కిల్ సూచన

మార్గేట్, అక్టోబర్ 10—

అణుశక్తితో తయారు చెయ్యబడే వస్తువుల పంపిణీ పూర్తిగా మిత్రరాజ్యసమితిద్వారానే జరగాలని బ్రిటిష్ లేబర్ పార్టీకి ఈ సంవత్సరం అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ ఎడిత్ సమ్మర్‌స్కిల్ పార్టీ వార్షిక సమావేశంలో నేడు పేర్కొన్నది.

పార్టీ 54 వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికై వచ్చిన 1246 మంది ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ లేబర్ పార్టీని పునరుజ్జీవింప చేయడం అవసరమని ఆమె అన్నది.

"దేశంలోని ప్రతితరగతి ప్రజలకు, బాలురకు, యువకులకు, వృద్ధులకు చక్కని అవకాశాలు లభించగల సమాజాన్ని రూపొందించే శక్తి మనకు కలదని యువకులకు సంపూర్ణంగా వివరించవలసిన బాధ్యత పార్టీపై వున్నది" అని చెప్పి ఆమె ఈవిధంగా అన్నది.

"అణుశక్తి ఉత్పత్తిలో బ్రిటన్‌దే అగ్రస్థానం కనక అణుశక్తి నుంచి తయారయ్యే వస్తుసముదాయం పంపిణీకి సంబంధించిన న్యాయమైన బాధ్యతలను మిత్ర రాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ సంస్థ చేపట్టు చూడడమే లేబర్‌పార్టీ [illegible] ప్రకటించాలి [illegible] దాయాన్ని అంతర్జాతీయ కంట్రోల్, పర్యవేక్షణలతో నిమిత్తం లేకుండా అమ్మిన పక్షంలో అవి విచక్షణ రహితంగా దుర్వినియోగపరచగోరేవారి పాలపడగలవు.

"బ్రిటన్ అభ్యున్నత స్థితిపై ఆర్థికమంత్రి మిస్టర్ ఆర్. ఏ. బట్లర్ ఆశాభావంతో చేసిన ప్రకటనలే ఎన్నికలలో కన్సర్వేటివ్‌ల విజయానికి కారణమైనవని చెప్పవచ్చు. ప్రజల న్యాయసమ్మతమైన నూతన వాంఛలను తీర్చడానికి వీలుగా [illegible] గ్రహించి, నిర్మాణాత్మకమైన [illegible] యోచించుకోవలసి వున్నది."

[illegible]

SODIUM ACETATE
SOFT SOAP
అడయార్ ఇండస్ట్రియల్ కెమికల్సు
అడయార్ — మద్రాసు-20

గుణోన్నత్యతకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది
కృష్ణవేణ్ణీ సిరా

రూపవాణి
అక్టోబర్ సంచిక
దాగిన అందమైన ప్రత్యేక ముఖచిత్రం, మద్రాసులో టోకీ సినిమా కంపెనీ చరిత్ర తప్పక చదివితీరవలసిన వివరాలకు: 16, సుంకురామచెట్టి వీధి, మద్రాసు-1.

ప్రకటన
శ్రీ పి. వి. వై. రామన్ ఇకనుండి సైజింగ్ మెటీరియల్స్ కెమికల్స్ కంపెనీ ఉద్యోగంలో లేరు.
సైజింగ్ మెటీరియల్స్ కం. లి. 137, మహాత్మా గాంధీరోడ్డు, బొంబాయి.

మీ అదృష్టము

ఏదైనా పుష్పంపేరు తెలుపుతూ మీ పేరు అడ్రసుతో మాకు కార్డుమాత్రం వ్రాయండి. రూ. 1-4-0 లకు (పోస్టేజి అదనం) మీ రాబోవు 12 నెలల ఫలితాలు పంపుతాము. వాటిలో మీ వ్యాపార లాభ నష్టాలు, ఉద్యోగం ప్రమోషను, ప్రయాణము, జననం, వివాహం, సౌఖ్యం, కాలేజికి వ్యాధులు మొదలైన విషయాలున్ను, మీ రక్షణకు సూచనలున్ను ఉంటాయి.
SATYUG JOTISH ASHRAM,
Lal Kuan (A.P.) Delhi-6.

సంగ్రహ ప్రకటనలు

కావలెను
మద్రాసులో పేరొందిన ఒక ప్రెస్‌కు అనుభవముగల ఆఫ్‌సెట్ మిషిన్‌మెన్ కావలెను. మంచిజీతం, శాశ్వతమైన ఉద్యోగాలు. దరఖాస్తులు రహస్యంగా ఉంచబడును. వివరములకు బాక్సు నెం. 199 c/o "ఆంధ్రప్రభ" మద్రాసు.

యమునా నది వరద తగ్గుముఖం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10 — ఢిల్లీ నగరానికి దాని చుట్టు ప్రక్కల గ్రామాలకు పైనైనంత నష్టాన్ని కలిగించిన తర్వాత నేడు యమునా నది వరద తీయడం ప్రారంభించింది.

నేటి రాత్రికి వరద మట్టం 674.1 అడుగులు కలదు. అయినా, ఇప్పుడు, డేంజర్ మార్కు మీద ఇంకా 2.1 అడుగులు పైనే నీరు ప్రవహిస్తున్నది.

వరద తగ్గుముఖం పట్టడంవల్ల ఒక లక్ష జనాభా గల సహారా పట్టణానికి ప్రమాదం తప్పింది. ఈ వరదవల్ల కోట్ల కొలది రూపాయల నష్టం అంచనా వేయబడుతున్నది. 50 వేల ఎకరాలలో పంట పూర్తిగా నాశనమై పోయింది. ఢిల్లీలోనే ఒక లక్షమంది ప్రజలు ఇళ్ళు పోగొట్టుకున్నారు. సహాయ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి.

న్యూఢిల్లీలో ఆదివారం ప్రవేశించిన వరద నీరు ఇప్పుడు తీసిపోతున్నది.

నేటి ఉదయం ఓఖ్లా దగ్గర పటి గట్టు 60 అడుగుల వెడల్పున గండి పడింది.

ఢిల్లీ - మీరట్ సెక్షన్‌లోని అన్ని రైళ్ళు ఆపివేయబడ్డట్లు ఉత్తర రైల్వే కార్యాలయం ప్రకటించింది. మార్గప్రయాణపు రైళ్ళు మధుర, ఆగ్రా మీదుగా మళ్లించబడుతున్నాయి.

ఓఖ్లా గండిమూలంగా ఉత్తర ప్రదేశ్‌లో చాలా గ్రామాలు మునిగిపోయినట్లు తెలుస్తున్నది.

మిస్టర్ అబీద్ ఆలీ

కర్నూలుకు ఆగమనం

కర్నూలు, అక్టోబర్ 11 — యూనియన్ డిప్యూటీ కార్మికమంత్రి మిస్టర్ అబీద్ ఆలీ నేటి ఉదయం ఇక్కడికి వచ్చారు. ఆయన రాజభవన్‌లో పత్రికా విలేఖరులతో ముచ్చటిస్తూ, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మికుల నష్టపరిహారం చట్టం కూడా సమర్థంగా అమలుపరచడానికి శీఘ్రంగా సవరించబడగలవని తెలిపారు.

కార్మికుల నష్టపరిహారం చట్టంకింద కార్మికులు చేసిన ఫిర్యాదుల గురించి విచారించి, త్వరితంగా పరిష్కరించడానికి కార్మిక శాఖోద్యోగులకు తగు అధికారాలను ఇటీవల 1954 లో [illegible] కార్మికుల నష్టపరిహారం చట్టం అమలుకు సంబంధించిన కొన్ని [illegible] ప్రకటించిన నివేదికలో పేర్కొనబడింది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు
1955 అక్టోబర్ 12, బుధవారం

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ విషయమై ఫజల్ ఆలీ కమిషన్ మెజారిటీ సిఫారసును ఆ కమిషన్ సభ్యుడైన శ్రీ కె. యం. పణిక్కర్ మాత్రమే కాక, ఇతరులనేకులు కూడా హర్షించలేరు. రాష్ట్రాల పునర్విభజన సందర్భంలో భారతీయ సమైక్యతా దృష్టికి అధిక ప్రాధాన్యమిచ్చిన కమిషన్ — దీనికే ప్రాధాన్య మివ్వాలనడంలో సందేహ మేమీ లేదు — ఏదో ఒక రాష్ట్రానికి దేశం మొత్తంపై రాజకీయంగా విశేష ప్రాబల్యం వుండటమన్నది అనుమానంలో జాతీయ సమైక్యతకు ప్రమాదం గర్భితమై వున్నదని గురించ నొల్లకపోవడం శోచనీయం కాదా?

ఈనాడు నిజంగా ఉత్తర ప్రదేశ్‌కు ఈ విధమైన రాజకీయ ప్రాబల్యం కలదా, లేదా అనే ప్రశ్న ముఖ్యంకాదు. ఈ విధమైన అనుమానం అన్య రాష్ట్రాలలో కలదా, లేదా అనేదే ముఖ్యం. ఈ విషయాన్ని ఫజల్ ఆలీ కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు స్వయంగా అంగీకరిస్తున్నారు. అయినా, ఈ అనుమానాన్ని తొలగించడానికి తగు చర్యకు (ఉత్తర ప్రదేశ్ విభజనకు) వీరు విముఖత కన్పించారు.

పోనీ, కనీసం అఖిలభారత వ్యవహారాలలో ఉత్తర ప్రదేశ్‌కు ఈనాడున్న ప్రాబల్యాన్ని గురించిన అనుమానం నిర్హేతుకమైన దనటానికి బలీయమైన కారణాల్ననా కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు సూచించారా అంటే, అదీ లేదు. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అమలులోనున్న దేశాలలో ఏ రాష్ట్రానికైనా జాతీయ రంగంలో వుండే ప్రాబల్యం కేవలం దాని విస్తృతిపై ఆధారపడి వుండదని ప్రతిపాదించి, ఇందుకు అన్యదేశాల నుంచి కొన్ని ఉదాహరణలను చూపించడంతో వీరు సంతృప్తి పడ్డారు. ప్రపంచం విస్తృతమైంది; రాజకీయానుభవాలలో వైవిధ్యానికి పరిమితి లేదు. అందువల్ల ఏ సమస్య సందర్భంలోనైనా ఖండిత మండలు రెండింటికి విదేశాలనుంచి ఉదాహరణలను సమాన సౌలభ్యంతో చూపించవచ్చు. శ్రీ పణిక్కర్ తన వాదాన్ని సమర్థించుకోవడానికి సరిగా ఈ పనినే చేశారు. మెజారిటీ సభ్యులు చూపించిన ఉదాహరణాల కంటె ఈయన చూపించినవే ఎక్కువ సమంజసమైనవిగా తోస్తున్నవి కూడా.

ఇతర దేశాలనుంచి ఉదాహరణాల కేమి గాని, ఈనాడు ఉత్తర ప్రదేశ్ జనాభా ఆరు కోట్లకు పైగా కలదనడం నిర్వివాదాంశం; దేశం మొత్తం జనాభాలో ఆరవవంతుకు పైగా ఈ ఒక్క రాష్ట్రంలో కలదనడమేమి, ఆంధ్ర, తెలంగానా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు నాల్గింటి జనాభాకు సరిసమానంగా ఈ ఒక్క రాష్ట్రం జనాభా కలదనడం గాని వివాదాస్పదం కాని విషయాలు. జనాభాలోను, విస్తీర్ణంలోను అన్ని రాష్ట్రాలు సరిసమానంగా వుండాలనడం అసమంజసం కావచ్చు గాని, ఇతర రాష్ట్రాలు నాల్గింటిలో గల జనాభా ఒకే రాష్ట్రంలో వుంటే, ఆ జనాభాను బట్టి నాలుగు ఇతర రాష్ట్రాలకు వారి మొత్తంగా లభించినంత ప్రాతినిధ్యం ఆ ఒక్క రాష్ట్రానికే లభిస్తుంటే, దానికి సహజంగానే అఖిలభారతంపై కొంత ప్రాబల్యం సిద్ధించదా?

ఈ విషయా లన్నింటినీ శ్రీ పణిక్కర్ అసమ్మతి తెలిపిన "డిసెంటింగ్ నోట్"లో చర్చించారు. ఆయన అభిప్రాయాలను ఫజల్ ఆలీ కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు త్రోసిపుచ్చినా, వాటిని దేశ నాయకులు నిర్లక్ష్యం చేయవలసిన అగత్యం లేదు. పైగా, ఉత్తర ప్రదేశ్‌లోనే పడమటిజిల్లాల వారు విభజనను కోరుతున్నారు. ఈ జిల్లాలను ఉత్తర ప్రదేశ్ నుంచి (శ్రీ పణిక్కర్ సూచించినట్లు) వేరుచేసి, వీటికి వింధ్య ప్రదేశ్ లోనుంచి, మధ్యభారత్ లోనుంచి సరిహద్దు ప్రాంతాలను కొన్నింటిని కలిపి, "ఆగ్రా రాష్ట్రం" అంటూ ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సముచితం కాగలదు. ఇందువల్ల ఉత్తర ప్రదేశ్ రాజకీయ ప్రాబల్యాన్ని గురించి అనుమానాలు తొలగడమే కాక, నవరూపం ధరించనున్న మధ్యప్రదేశ్ విస్తీర్ణం కొంత తగ్గి, ఆ రాష్ట్రానికి సంబంధించి నంతవరకు పరిపాలనా సౌలభ్యం పెరుగగలదు.

విశాఖకు ఉత్తరంగా కొద్దిగా తుపాను దెబ్బ

రేపు కూడా వర్షం కురిసే సూచన

మద్రాసు, అక్టోబర్ 11 — నిన్న బంగాళాఖాతంలో బయలుదేరిన తుపాను నేటి ఉదయం విశాఖపట్నానికి ఉత్తరంగా వున్న తీరప్రాంతానికి తగిలింది. అయితే తీర ప్రాంతానికి చేరేసరికి తుపాను ఉధృతం తగ్గిపోయింది. కాని మరొక తుపాను విశాఖపట్నానికి వాయువ్య దిశగా 50 మైళ్ళ దూరాన నేటి ఉదయం ఏర్పడివుంది. ఇది వాయువ్యంగా బయలుదేరి రావచ్చు. బహుశా దీని ఉధృతం కూడా బాగా తగ్గవచ్చు.

మొత్తంమీద దీని ప్రాబల్యంవల్ల నేడు ఉత్తరసర్కారు జిల్లాలలో బాగా వర్షం పడింది. విశాఖపట్నంలో ఉదయంనుంచి 4 అంగుళాల వర్షం కురిసింది.

శ్రీకాకుళంపట్టణం వాతావరణ పరిస్థితులు తెలియలేదు. బహుశా కమ్యూనికేషన్స్ దెబ్బతినివుండవచ్చు.

మరొక 24 గంటలవరకు ఆంధ్రదేశంలో వర్షాలు ఎక్కువగా కురిసే సూచన వుంది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితి చక్కబడవచ్చు.

కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారం

పాక్ ప్రధాని అభిభాషణ

కరాచీ, అక్టోబర్ 10 — జమ్ము కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌తో చేరడమునేది ఆ రాష్ట్ర ప్రజలు కోరే షరతుల ప్రకారమే జరగగలదని పాకిస్తాన్ ప్రధాని చౌధురీ మహమ్మదాలీ నక్కాణించారు. కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారాన్ని సాధించడానికి పాకిస్తాన్ కృషిచేయ్యగలదని, ఇండియా ఎన్ని చిక్కులు కలిగించినప్పటికీ పాకిస్తాన్ ఆ లక్ష్యం సాధించి తీరగలదని ఆయన అన్నారు.

వచ్చే వసంతకాలంలో గ్రీస్‌లో ఎన్నికలను తన ప్రభుత్వం జరుపగలదని గ్రీక్ ప్రధాని ప్రకటించారు.

'కుల వ్యవస్థ కూలిపోవాలి'

దానికి ప్రత్యామ్నాయంగా సిద్ధాంతాలను పురస్కరించుకొన్న వ్యవస్థలు ఏర్పడాలని ప్రధాని పండిట్ నెహ్రూ సూచన

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 10 —

భారత దేశంలో సాంఘిక జీవితం కుల వ్యవస్థ ప్రాతిపదికగా వర్ధిల్లిందని, ఇప్పుడా కుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సిద్ధాంతాలను పురస్కరించుకొన్న వ్యవస్థలు యేర్పడడం అభిలషణీయమని ప్రధాని పండిట్ నెహ్రూ అభిప్రాయపడుతున్నారు.

సెప్టెంబర్ మొదటి వారంలో ప్రదేశ్ కాంగ్రెస్ ఉద్యోగుల సమావేశం యిక్కడ జరిగినప్పుడు, "కాంగ్రెస్—కులతత్వాలు" అనే విషయంపై ఆయన ఆత్మవిమర్శ పూర్వకమైన ప్రసంగం చేస్తూ, ఈ సూచన చేశారు. ఈ ప్రసంగపు పాఠం కాంగ్రెస్ బులెటిన్ కొత్త సంచికలో ప్రకటించబడింది. ఈ సందర్భంలో పండిట్ నెహ్రూ యిలా అన్నారు:—

"భారత దేశంలో సాంఘిక జీవితం కుల వ్యవస్థ ప్రాతిపదికగా వర్ధిల్లింది. దీనిని తొలగించి, ప్రత్యామ్నాయంగా మరొక వ్యవస్థ కల్పించకపోతే శూన్యంలో సాంఘిక వ్యవస్థ వర్ధిల్లజాలదు.

"సిద్ధాంత ప్రాతిపదికపై ప్రయోజనకరమైన వ్యవస్థ లేకపైనా వర్ధిల్లడం అవసరం. కేవలం వ్యతిరేక మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు."

ముఖ్యంగా తమిళనాడులోని కులతత్వాల సమస్యను గురించి పండిట్ నెహ్రూ ప్రస్తావించి యిలా అన్నారు:—

"కుల వివక్షతను మన మిప్పటికీ పాటిస్తున్నాం. ఇది కేవలం అసందర్భంగా వున్నది. మన దేశాభివృద్ధి పట్ల మనకు శ్రద్ధ వుంటే ముందు ఈ కులతత్వాలను మనం రూపుమాపవలసి వుంటుంది.

"సమయం మించి పోక ముందు మనం చర్య గైకొనకపోతే అగ్ర కులాల మను కొనేవారు దురవస్థలకు, న్యూనతకు పాల్పడవలసి వస్తుంది.

"తమిళనాడులో బ్రాహ్మణులకు స్వస్తి చెప్పండి" అనే నినాదాలు కొంతమంది చేస్తున్నారు. గతంలో బ్రాహ్మణులు అవలంబించిన విధానానికి ప్రతిగా పొడసూపిన వైఖరి యిది.

"అగ్రస్థానాలలో వున్న వారు సంఘంలో ప్రవర్తిల్లుతున్న శక్తులను గమనించి, తాము అధికులమనే భావాన్ని విడనాడకపోతే పెక్కు విపరిణామాలు కలగడం తథ్యం. దౌర్జన్యాలు చెలరేగినా చెలరేగవచ్చు."

ఈ సమస్యపై జరిగిన చర్చలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం కార్యదర్శి ప్రసంగిస్తూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆందోళన సాగించేది కాంగ్రెసేతరులని పేర్కొన్నారు.

కుల ప్రాతిపదికపై యేర్పడి సాంఘిక రంగంలో సత్కృషి సల్పుతూ, ప్రజాభిమానం చూరగొన్న కొన్ని వ్యవస్థలవల్ల కాంగ్రెస్‌ను కింది సమస్యలు యెదుర్కొంటున్నవని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ధేబర్ వివరించారు:—

(1) ఈ సంస్థలనుంచి కాంగ్రెస్‌వాదులు వైదొలగితే వాటితో సంబంధం తెగిపోయి, వాటి ద్వారా సత్కృషి సాగించే అవకాశం లేకుండా పోతుంది.

(2) ఇటువంటి సంస్థల ద్వారా జరిగే వైద్య సహాయానికి వారు దూరం కావలసి వస్తుంది.

(3) ఆయా కులాల నాయకులు తమ కుల తత్వాలను విడనాడి, విశాల దృక్పథంతో ప్రజా సేవకు పూనుకొనేటట్లు చెయ్యడానికి యత్నాలు జరుగుతున్నాయి. ఇట్టి పరిస్థితిలో ఈ సంస్థల నుంచి కాంగ్రెస్‌వాదులను తప్పించడం ప్రయోజనానికే విరుద్ధమౌతుంది.

(4) ఈ సంస్థలు వివాహాల ద్వారా చాలా సొమ్మును సేకరించి పెట్టాయి. కాంగ్రెస్ వాదులు వీటినుంచి వైదొలగితే, ఆ సొమ్ము వినియోగం విషయంలో ధీరిత మాట్లాడడానికి వీలుండదు, ఇది సమంజసమా?

కాంగ్రెస్‌లో యాక్టివ్ సభ్యులైనవారు కుల మత తత్వాలుగల సంస్థలలో సభ్యత్వం వహించకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన స్థాయిసంఘం సూచించినందువల్ల ఈ సమస్యలు ఉత్పన్నమైనాయి.

ఇటువంటి సంకట పరిస్థితిని గురించి తిరువాన్కూర్-కొచ్చిన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వివరించారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటె ముందుగా నెలకొల్పబడి, సాంఘిక రంగంలో ఉత్తమ కృషి సాగిస్తున్న సంస్థ లెన్నోవున్నవట. ఈ సమస్యను ఎలా పరిష్కరించడం?

అంతట కాంగ్రెస్ అధ్యక్షుడు జోక్యం కల్పించుకొని, సంస్థ స్వభావాన్ని బట్టి కాక, అది అవలంబించే విధానాన్ని బట్టి చూడాలని, సంఘసేవ సాగించడం కంటె రాజకీయ లక్ష్యమే ప్రధానంగా పెట్టుకొని వ్యవహరించే సంస్థల నుండి కాంగ్రెస్‌వాదులు వెంటనే వైదొలగాలని సూచించారు.

జమియత్-ఉల్-ఉలేమా వంటి సంస్థలను ఉదాహరణగా చూస్తే, సాంఘిక లక్ష్యాలను, రాజకీయ లక్ష్యాలను [illegible] వేరుచేసి చూడడం సాధ్యం కాదని తెలుస్తున్నట్లు ఢిల్లీ, హైదరాబాదు కాంగ్రెస్ సంఘాలవారు సూచించారు.

కులమత తత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పూర్వం అవలంబించినటువంటి తీవ్రమైన ఖచ్చిత వైఖరిని యిప్పుడు అవలంబించడం లేదని కాశ్మీర్ ముఖ్యమంత్రి బక్షీ గులాం మహమ్మద్ విమర్శించారు.

బొంబాయిలో [illegible] ముస్లిం లీగ్‌తో యేర్పడిన "ఫోర్త్ పార్టీ" కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించడం ఒక ఘన విజయమని బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పార్టీ [illegible] చేసిందని, జనసంఘంలో చేరడానికి కూడా అది యత్నించిందని బక్షీ గులాం మహమ్మద్ విమర్శించారు.

ఈయన అభిప్రాయంలో జ్ఞాని గురుముఖ్ సింగ్ ముసాఫిర్ [illegible] సంస్థలలో [illegible] వుండడం [illegible] అన్నారు.

ఈ [illegible] ప్రకటించబడిన దానిని బట్టి చూస్తే చర్చ అసంపూర్ణంగా జరిగినట్లు కనబడుతున్నది. ఈ సమస్యపై చివరకు ఎట్టి నిర్ణయం జరిగిందో తెలియలేదు.

హైదరాబాదు అభిప్రాయం

(1 వ పేజి తరువాయి)

పరిస్థితి ఏర్పడగలదు. తెలంగాణా రాష్ట్రాన్ని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసినప్పటికీ, అందుకు వ్యతిరేకిస్తున్నవారు యిప్పటి అసెంబ్లీలో హెచ్చుమందివున్నారు. ప్రతిపక్ష సభ్యులు అందరూ, మంత్రి వర్గీయులలో దాదాపు సగంమంది విశాలాంధ్రకు మొగ్గుతున్నారు. కాని గెలుపొందగల వారిని బలపరచడమనే సామాన్య మానవ దౌర్బల్యం దృష్ట్యాను, తెలంగాణా తప్పక ఏర్పడగలదన్న కొందరి వల్లను, తెలంగాణా రాష్ట్రానికి అనుకూల వాతావరణం త్వరితంగానే ఏర్పడగలదని పరిశీలకులు భావిస్తున్నారు.

వ్యవసాయ మంత్రి శ్రీ చెన్నారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీ వెంకట రంగారెడ్డి గార్లు ప్రారంభించిన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమాన్ని బలపరుస్తున్నవారు మాత్రం యిప్పుడు చాలా ఉత్సాహంగా వున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. వి. నరసింగరావుగారు కూడా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా వుండాలనడాన్ని ప్రశంసించారు.

ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డిగారు, తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా సిఫారసు చేయడంలో ఫజల్ ఆలీ కమిషన్ ఎంతో రాజకీయ చతురతను, దూరదృష్టిని చూపిందని అన్నారు. విశాలాంధ్రగా ఏర్పడడానికి ముందు తెలంగాణా ప్రజలు కొంతవరకు స్తోమతను పెంచుకొనవలసి వుంటుందని కూడా తాను అభిప్రాయ పడుతున్నట్లు వివరించారు.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. వి. నరసింగరావుగారు ఆర్థిక సౌష్ఠవం, భౌగోళిక సన్నిహితత్వం ప్రాతిపదికగా, భారత సమైక్యతను కాపాడడానికి చరిత్రాత్మకమైన సిఫారసులను ఫజల్ ఆలీ కమిషన్ చేసిందని అన్నారు. అన్ని రాజకీయ పక్షాల అభిమతానికి అనుగుణంగా హైదరాబాదు సంస్థాన విచ్ఛిత్తిని కూడా సిఫారసు చేసినందుకు సంతోషాన్ని ప్రకటించారు.

విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి శ్రీ వి. పుల్లారెడ్డిగారు, విశాలాంధ్ర సమస్యను మరి అయిదు సంవత్సరాలు వాయిదా వేయడం న్యాయం కాదని అన్నారు. సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ, ఆంధ్ర, హైదరాబాదు అసెంబ్లీలు గట్టిగా తీర్మానాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాదు అసెంబ్లీలోని తెలంగాణా సభ్యులు 96 మందిలోను 68 మంది సభ్యులు విశాలాంధ్ర నిర్మాణాన్ని బలపరుస్తున్నారు. అందుకు అనుకూలంగా ఫజల్ ఆలీ కమిషన్‌కు మెమొరాండాన్ని కూడా పంపించారు.

ఆంధ్ర సారస్వత పరిషత్తు మాజీ-అధ్యక్షులు, తెలంగాణా ప్రముఖ కావ్యకర్త దేవులపల్లి రామానుజరావుగారు, ఫజల్ ఆలీ కమిషన్ విశాలాంధ్రకు అనుకూలమైన వాదనలు చేసి, చివరకు ఆశ్చర్యాన్ని కలిగించేవిధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి సిఫారసు చేసిందని అన్నారు. హైదరాబాదులోని కన్నడ, మరాఠీ ప్రాంతాలను పరిసర భాషా ప్రాంతాలతో చేర్చి, తెలుగువారికి మాత్రమే పెద్ద అన్యాయాన్ని చేసిందని కూడా విమర్శించారు.

ముస్లింల ధోరణి

హైదరాబాదు సంస్థాన విచ్ఛిత్తిపై రాజకీయ వర్గాల ధోరణి ఈవిధంగా వుండగా, ప్రభుత్వోద్యోగులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పు డున్న హైదరాబాదు ప్రభుత్వంలో ఉద్యోగులుగా అనేక భాషా ప్రాంతాలవారు వున్నారు. అందులో కింది ఉద్యోగాలలో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఇక మరాఠీ, కన్నడ భాషలకుచెందిన ఉద్యోగులలో అధిక సంఖ్యాకులు హైదరాబాదు పట్టణ వాసులుగా వున్నారు. సంస్థాన విచ్ఛిత్తి తరువాత, తెలంగాణా రాష్ట్రం తనకు అవసరమైన మేరకు మాత్రమే ఉద్యోగులను వుంచుకొనగలదు కనక, అందులోను తెలుగుభాష మాట్లాడే వారికి మొదటి అవకాశ మివ్వగలరు కనుక, ఇతర భాషా వర్గాల ఉద్యోగులు తెలంగాణా రాష్ట్రంలో వుండే అవకాశం వుంటుందో లేదో అప్పుడే చెప్పడానికి వీలులేదు.

ముస్లిం వర్గాలు మాత్రం, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా వుండడాన్ని హర్షిస్తున్నవి. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో నూటికి 14 మందిగా వుండే ముస్లింలు, తెలంగాణా రాష్ట్రంలో నూటికి 20 మందిగా వుండగలరు. అంతకంటె మరొక విశేషం హైదరాబాదు సికిందరాబాదు నగరాలలో నూటికి 40 మందిగా వుంటారు కూడా. హైదరాబాదు నగరంనుంచి కన్నడిగులు, మహారాష్ట్రులు వెళ్ళిపోవడం జరిగినప్పుడు, ముస్లింల సంఖ్య మరి యింకా పెరుగుతుంది. ప్రస్తుతానికి హైదరాబాదులో వున్న తెలుగువారు మైనారిటీగా వున్నారు.

కైకలూరుకు విద్యుచ్ఛక్తి సప్లయి

పథకం మంజూరు

కర్నూలు, అక్టోబర్ 10 — కృష్ణాజిల్లాలో కైకలూరుకు, ఇంకా సదిగ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి చేయడాన్ని ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం అమలు పరచడానికి 6,59,600 రూపాయలు ఖర్చు కాగలదు.

కైకలూరులోను, ఇతర 10 గ్రామాలలోను 21 పారిశ్రామిక సర్వీసులకు, 846 ఇళ్ళకు, ఒక పంపు సెట్టుకు, 282 వీధిలైట్లకు విద్యుచ్ఛక్తి సప్లయి చెయ్యబడుతుంది.

బళ్లారి ఆంధ్రుల ఆనందోత్సాహాలు

రేడియోలో వార్త వినగానే బాణసంచా కాల్పులు

బళ్లారి, అక్టోబర్ 10 —

బళ్లారి నగరంతో సహా బళ్లారి తాలూకా, సిరుగుప్ప, హొస్పేట తాలూకాలు, తుంగభద్ర హెడ్‌వర్క్స్ వున్న మల్లాపురం సబ్ తాలూకా మరల ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని ఫజల్ ఆలీ కమిషన్ సిఫార్సు చేసిన వార్త రేడియోలో నేడు వినగానే ఇక్కడి ఆంధ్రుల ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి.

జయజయ నినాదాలు చేశారు. తమకు కమిషన్ న్యాయం చేసిందని ప్రశంసించారు. సంతోషోత్సాహాలకు చిహ్నంగా బాణసంచా కాల్చారు.

కన్నడిగులు సహజంగా చాలా నిరుత్సాహపడ్డారు. మిశ్రా అవార్డును కూడా తోసిరాజన్న ఈ నిర్ణయం జరుపడం న్యాయం కాదన్నారు. బళ్ళారిసమస్య ఇక తేలేదని ప్రధాని, ఇతర మంత్రులు పార్లమెంటులో చేసిన ప్రకటనలను కన్నడిగులు ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నారు.

మైసూరు ప్రభుత్వ వైఖరి

మైసూరు, అక్టోబర్ 10 — రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం నివేదిక పట్ల ప్రభుత్వ వైఖరి ఎటువంటిది అని నేడు మైసూరు అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు శ్రీ పి. ఆర్. రామయ్య ప్రశ్నించగా ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య జవాబిస్తూ, ప్రభుత్వ వైఖరి "ప్రశాంతి"తో, "ఆనందం"తో కూడుకొన్నట్టిదిగా వున్నదని అన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణ సంఘానికి ప్రభుత్వం ఎట్టి సిఫారసులు చెయ్యలేదని, అందుకు కారణం సభ్యులలో ఏకాభిప్రాయం లేకపోవడమేనని మరొక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు.

పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తొందరపడి అభిప్రాయాన్ని ప్రకటించడం మంచిది కాదని తన వుద్దేశమని, అవసరమైనప్పుడు ఏకగ్రీవ నిర్ణయం జరిగే పరిస్థితిని కలిగించడానికి కృషి చెయ్యడమే తన ప్రస్తుత కర్తవ్యమని శ్రీ హనుమంతయ్య అన్నారు.

బళ్ళారి సమస్య

బళ్ళారి విషయంలో కమిషన్ సిఫారసులు ఆశాభంగంగా వున్నవని మైసూరు వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ నాగన్నగౌడ అన్నారు. నివేదికలో ఇది అత్యాశ్చర్యకరమైన విషయమన్నారు.

బళ్ళారిని తిరిగి ఆంధ్రలో చేర్చమనడానికి కమిషన్ ఇచ్చిన కారణాలు సహేతుకంగా లేవన్నారు. ఈ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించకూడదన్నారు.

డాక్టర్ నాగన్నగౌడ బళ్లారిలోని హొస్పేట నియోజకవర్గంనుంచి ఎన్నికైనవారు.

రాష్ట్ర పునర్నిర్మాణ కమిషన్ నివేదిక వల్ల పరిష్కారం అయ్యే సమస్యలకంటె అది సృష్టిస్తున్న సమస్యలే ఎక్కువ అని మైసూరు మాజీ దివాను శ్రీ ఎన్. మాధవరావు అన్నారు.

మైసూరు అసెంబ్లీలో ప్రతిపక్ష (పి. ఎస్. పి.) నాయకుడు మిస్టర్ కె. మహమ్మద్ ఇమాం నివేదికపట్ల హర్షాన్ని వెలిబుచ్చుతూ, కాసరగోడ్, మడికేరి ప్రాంతాల విషయంలోను, బళ్లారి ప్రాంతం విషయంలోను కమిషన్ చేసిన సిఫారసులను విమర్శించారు.

మైసూరు అసెంబ్లీముందు ప్రదర్శనలు

మైసూరును కర్ణాటక రాష్ట్రంలో లీనం చేయాలని కమిషన్ చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా నేడిక్కడ అసెంబ్లీ హాలు ముందు సుమారు 1000 మంది పౌరులు ప్రదర్శనలు చేశారు.

మైసూరు మైసూరుగానే వుండాలని, ఈ సమస్యపై మంత్రివర్గం రాజీనామా చెయ్యాలని కోరుతూ నినాదాలు చేశారు.

విశ్వేశ్వరయ్యగారి విమర్శ

దేశం స్వతంత్రమై ఎంతోకాలం కాలేదని, ఇంతలోనే ఇంత పెద్ద మార్పు తలపెట్టడం మంచిది కాదని, ఇది ఆర్థికాభివృద్ధి గతిని కుంటుపరుస్తుందని డాక్టర్ విశ్వేశ్వరయ్యగారు విమర్శించారు.

బళ్ళారి ప్రజలు మైసూరులో వుండడానికి సంతోషపడుతున్నారని, కాగా బళ్ళారిని ఆంధ్రకు బదిలీ చెయ్యడం దురదృష్టకరమైన పెట్టిదని, కర్ణాటక రాష్ట్ర నిర్మాణం మైసూరు ప్రయోజనాలకు వినాశకరమైనదని ఆయన పేర్కొన్నారు.

సంయుక్త కర్ణాటక గురించి బళ్ళారి ప్రజలు 40 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారని, ఈ విషయాన్ని కమిషన్ మరిచిపోయిందని, కర్ణాటకంలో బళ్ళారికి స్థానం లేకపోవడం చాల అన్యాయమని బళ్ళారిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ టేకూరు సుబ్రహ్మణ్యం (ఎమ్. పి.) ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేశారు.

అఖండ కర్ణాటక రాజ్యనిర్మాణ సమితి అధ్యక్షుడు శ్రీ శివమూర్తి స్వామి (ఎమ్. పి.) ఒక ప్రకటనచేస్తూ, ఈ కమిషన్ నివేదిక కన్నడిగులకు ఎప్పుడూ అవమానం చేస్తున్నదన్నారు. మైసూరునుంచి బళ్ళారిని తీసివెయ్యడం సహించరానిదన్నారు. [illegible]

బళ్ళారి, హొసపేట [illegible] కళాశాలలోను, బళ్ళారిలోను కన్నడ విద్యార్థులు హర్తాళ్ చేశారు.

బొంబాయి నుంచి కన్యాకుమారి అగ్రం వరకు రోడ్డును అభివృద్ధిపరిచే సంగతి ఆలోచనలో వుంది.

పంజాబ్‌లో తిరిగి వర్షాలు

ఒక వైపునుంచి వరదబీభత్సం: మరొక వైపునుంచి కుంభవృష్టి

అమృతసర్, అక్టోబర్ 10 — నేటి సాయంత్రం ఇక్కడ తిరిగి వర్షాలు, పడగాలి ప్రారంభమై, ఇప్పటికే వరదలలో మునిగివున్న ప్రజలను మరింత బాధలకు గురిచేశాయి.

పఠాన్‌కోటలో నేటి సాయంత్రం ఒక గంటసేపు కుండపోతగా, ఉరుములతో కూడిన వర్షం ధారాపాతంగా కురిసిందని అక్కడనుంచి వచ్చిన ఒక వార్త చెపుతున్నది.

ఈ ప్రాంతంలో వరద కొంత తీసింది. వరద బాధిత ప్రజలకు గోధుమ, తదితర వస్తువులు పంచిపెట్టబడుతున్నాయి. రవాణా సాధనాలు తిరిగి నడుస్తున్నాయి.

పంజాబులో పరిస్థితి

పంజాబులో కర్నాల్ జిల్లాలో వరదలవల్ల 80,000 మంది ప్రజలు ఇతర ప్రపంచంతో సంబంధం లేకుండా వేరుచేయబడ్డారని అంచనా వెయ్యబడింది. వీరందరికి పడవలలోను, విమానాలమీద ఆహారం అందజేయబడుతున్నది. జిల్లాలో రైతులకు వ్యవసాయపు పనులలో తోడ్పడేనిమిత్తం పంజాబ్ ప్రభుత్వం లక్ష రూపాయలను మంజూరు చేసింది.

ఇండియా పాకిస్తాన్ సరిహద్దులోని ఫిరోజ్‌పూర్ వారం రోజులనుంచి వరదలో మునిగివుంది. అక్కడికి ఇండియా వైమానిక దళం విమానంమీద అవసరం పదార్థాలన్నీ చేరవేస్తున్నాయి.

పాకిస్తాన్‌కు నష్టం

లాహోర్, అక్టోబర్ 10 — రావి నది ఆనకట్ట నాశనం కాకుండా రక్షించుకోవడంకోసం పాకిస్తాన్ ప్రభుత్వం నది గట్టును తెగగొట్టడం వల్ల ఆ వరద నీటిలో ముల్తాన్ జిల్లాలో సుమారు 1000 చదరపు మైళ్ళ ప్రత్తిపంట పొలాలు మునిగి పోయాయని తెలుస్తున్నది. ఈ పంటంతా నాశనమైపోయినట్లు భావించబడుతున్నది.

ఈ తీవ్ర చర్యను గనుక అధికారులు తీసుకొని వుండకపోతే, ఆనకట్ట పూర్తిగా పోయి వుండేదని, దానిని మరమ్మత్తుచెయ్యడానికి కనీసం మూడుసంవత్సరాలైనా పట్టి వుండేదని, అంతకాలం వేలకొలది చదరపు మైళ్ళ భూమి ఊసర క్షేత్రంగా మారిపోయి వుండేదని అంచనా వేస్తున్నారు.

ఈ గండివల్ల మునిగిపోయే జిల్లాలలోని ప్రజల రక్షణకు సత్వరచర్యలు తీసుకోబడుతున్నాయి. గండి నేటి అర్ధరాత్రి కొట్టబడింది.

లాహోర్‌లోను, ఆ చుట్టుపక్కలను గత మూడు రోజులుగా 20 అంగుళాల వర్షం పడినట్లు ఒకవార్త తెలుపుతున్నది. చాలా ప్రాంతాలలో ప్రాణనష్టం అత్యధికంగా వుండవచ్చునని అధికారవర్గాలలో భావించబడుతున్నది.

ఐసెన్‌హోవర్

జనవరి 1 న గాని వైట్‌హౌస్‌కు తిరిగి రాకపోవచ్చునట

డెన్వర్, అక్టోబర్ 9 — అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నాలుగైదు వారాలలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాబడినప్పటికీ, వైట్‌హౌస్‌కు వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి జనవరి ఒకటవ తేదీవరకు పట్టవచ్చునని ఆయన ప్రత్యేక డాక్టర్ డడ్లీ వైట్ ప్రకటించారు.

వచ్చేయేడు ప్రెసిడెంట్ పదవికి పోటీచేసేటంతటి ఆరోగ్యం ఐసెన్‌హోవర్‌కు లభిస్తుందో లేదో ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేరన్నారు.

మిస్టర్ ఐసెన్‌హోవర్‌కు పూర్తిగా స్వస్థత చేకూరేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ పదవికి హారిమన్ పోటీ చెయ్యడట

న్యూయార్కు, అక్టోబర్ 9 — 1956 లో అమెరికా ప్రెసిడెంట్ పదవికి తాను పోటీ చెయ్యడం లేదని న్యూయార్కు గవర్నర్, డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడు అయిన మిస్టర్ ఎ. హారిమన్ నేడు ప్రకటించారు.

నాలుగు శతాబ్దాల డైరీ

టోకియో, అక్టోబర్ 9 — జపాన్‌లోని ఒక [illegible] కుటుంబం 489 సంవత్సరాలనుంచి వంశపారంపర్యంగా వ్రాస్తూవున్న డైరీ (దినచర్య వివరించబడిన పుస్తకం) టోకియో సమీపంలో ఒక చోట కనుగొనబడింది.

కుటుంబపు పెద్ద తన పంటల స్థితి, తన కుటుంబం సిరిసంపదలు, వాతావరణం మున్నగు వివరాలు డైరీలో వ్రాసినాడట.

కర్నూలు, అక్టోబర్ 11 — విజయనగరం సబ్-కలెక్టర్ శ్రీ ఓ. పి. రామకృష్ణ [illegible] వారి ఐదీరు చేయబడ్డారు.

తిరుపతిలో సంస్కృత పరిషత్తు

అయిదుగురు గవర్నర్లు పాల్గొనగలరట

కర్నూలు, అక్టోబర్ 11 — తిరుపతిలో నవంబరు 11, 12 తేదీలలో జరుగనున్న అఖిలభారత సంస్కృత పరిషత్తుకు అయిదుగురు గవర్నర్లు హాజరౌతారని ఇప్పటికి చేరిన వార్తలనుబట్టి తెలుస్తున్నది.

బొంబాయి గవర్నర్ శ్రీ హరేకృష్ణ మెహతాబ్ నవంబరు 8 వ తేదీన కర్నూలు వస్తారు. ఆయన కర్నూలునుంచి ఆంధ్ర గవర్నరుతో కలసి సంస్కృత పరిషత్తులో పాల్గొనడానికి తిరుపతి వెళతారు.

మద్రాసు, ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు ఆహ్వానాన్ని అంగీకరించారు. ఒరిస్సా, మధ్యప్రదేశ్ గవర్నర్లు కూడా తిరుపతి సమావేశానికి రాగలరని భావించబడుతున్నది.

లావోస్‌లో శాంతి స్థాపనపై చర్చ

పరిష్కారానికి ప్రభుత్వ, పథేట్‌లావో ప్రతినిధుల కృషి

రంగూన్, అక్టోబర్ 11 — ఇండో-చైనాలోని లావోస్‌లో పోరు విరమణపై లావోసియన్ ప్రభుత్వం, పథెట్ లావోస్ ఉద్యమాల ప్రతినిధులు మూడురోజులుగా సాగిస్తున్న చర్చలలో ఒడంబడికకు రావడానికి యిప్పటికీ ప్రయత్నిస్తున్నారు.

సమావేశం ప్రారంభమైన పిదప మొదటి రెండుపూటలూ ఎజెండాలోని మొదటి అంశం "పోరాటం విరమణను" గురించి చర్చించారు.

ఎజెండాలో మిగిలిన అంశాలు పొంగ్‌శాలీ, శామ్ నువా రాష్ట్రాలలో ప్రభుత్వాధికార పునస్థాపన, జనరల్ ఎన్నికలు, పథెట్ లావోస్ దళాల భావి పరిస్థితి కలవు.

ఢిల్లీలో సమాలోచనలు

(1 వ పేజీ తరువాయి)

పాలన [illegible] క్లిష్ట సమస్యలు. వచ్చే ఎన్నికలకు ముందుగానే ఈ కొత్త రాష్ట్రాలను అవతరింపజేయడం, ఆపైని, ఇండియా ప్రభుత్వాని ఎదుర్కొనవలసిన ప్రాముఖ్యమైన సమస్యలని పరిపాలనను క్రమంగా పరిశీలించుచున్నారు. రాష్ట్రాల పునర్విభజనాన్ని సాధ్యమైనంత త్వరితంగా పూర్తి చేయడం ద్వారా, 1957 లో జరగనున్న జనరల్ ఎన్నికలు వాయిదా పడకుండా చూడాలన్న అభిప్రాయం కాంగ్రెసు నాయకులలో హెచ్చుగావుంది. ఇందుకు రెండు కారణాలు చెపుతున్నారు. ఒకటి ఎన్నికలలో కాంగ్రెసుకు ప్రఖ్యాండమైన విజయం కలగడానికి అనువైన వాతావరణం దేశంలో వుండడం. రెండు ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై నిర్ణయాలు త్వరితంగా జరిగి, వెంటనే అమలు జరిపినప్పుడు ఆ వెంటనే రాగల ఎన్నికల వేడిలో భాషా రాష్ట్రాలకు సంబంధించిన వాకోపవాదాలన్నీ సమసిపోవడం. అయితే ఆశించిన విధంగా రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని త్వరితంగా జరిపించగలమో, పరిపాలనా యంత్రానికి [illegible] అన్నదే పెద్ద సందేహాంగా వుంది.

కమిషన్ సిఫారసులపై కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం చేసిన తరువాత, ఆ నిర్ణయాలు అమలుపరచడానికి అనువైన బిల్లును ముందుగా తయారుచేయవలసి వుంటుంది. ఆంధ్రరాష్ట్రానికి చేసిన బిల్లు మార్గదర్శకంగా వున్నప్పటికీ, ఒక్కసారి కొత్త 16 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవలసిన ఈ బిల్లు చాలా క్లిష్టమైనదిగా వుంటుందని భావిస్తున్నారు. ఈ బిల్లులో పునర్నిర్మాణం జరిగిన రాష్ట్రాలు, సరిహద్దుల సమస్యలు, రాజ్యాంగంలో రాష్ట్రాల పేర్ల మార్పులు, హైకోర్టుల సవరణలు, పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఆస్తులు-అప్పుల పంపిణీలు, అమలులోవున్న రాష్ట్ర శాసనాల క్రోడీకరణ, హైకోర్టులు, ఉద్యోగుల పంపిణీవంటి అనేక విషయాలను ఉపహరించవలసి వుంటుంది.

ఈ బిల్లును ఇండియా ప్రెసిడెంట్ ముందుగా అన్ని ఎ. బి. తరగతి రాష్ట్రాలకు పంపించి (ఎలాంటి సరిహద్దు సర్దుబాట్లులేని యు. పి. బీహారు వంటివి మినహా) వాటి శాసన సభల అభిప్రాయాన్ని తెలుసుకోవలసి వుంటుంది. "సి" తరగతి రాష్ట్రాల అసెంబ్లీ అభిప్రాయాలు తెలుసుకోవాలన్న నిబంధన ఇండియా రాజ్యాంగంలో లేదు.

వివిధ రాష్ట్ర శాసన సభల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత, ప్రెసిడెంటు సిఫారసుతో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవలసి వుంటుంది. త్వరితంగా ఈ పని జరగడానికిగాను రాష్ట్రాలను సంప్రదించవలసిన దానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను సవరించాలన్న కొన్ని సూచనలు జరుగుతున్నవి. కాని, అలాంటి సవరణలు అవసరం లేకుండానే, అసెంబ్లీల అభిప్రాయాలు త్వరితంగానే తెలుసుకొనవచ్చునని భావిస్తున్నారు.

ఈ బిల్లు చిత్తును తయారు చేయడం, దానిమీద రాష్ట్రాలను సంప్రదించడం రెండు మూడు నెలలలో పూర్తికాగలవని భావిస్తున్నారు. ఇక బడ్జెట్టు సమావేశాల చివరిలో ఆ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించవచ్చునని భావిస్తున్నారు. ఇక కొత్త రాష్ట్రాల నిర్మాణాన్ని కూడా కొన్ని నెలలలో తాపీగా జరిపించడంద్వారా, పరిపాలన రీత్యా యేర్పడగల సమస్యలను తగ్గించ జేయాలన్న యోచన కూడా జరుగుతున్నది.

ఇదంతా జరిగిన తరువాత కొత్త రాష్ట్రాల [illegible] పునర్విభజనన్న కూడా జరిపించినప్పటికీ కాని జనరల్ ఎన్నికలు [illegible] కలుగు వెంట సిద్ధించేది.

నోటిఫికేషన్

వ్యవసాయము, పశుసంవర్ధకశాఖ
ఆంధ్రస్టేట్

"మిల్లర్" ఉద్యోగానికి దరఖాస్తులు కోరబడుతున్నవి. టైం స్కేలు రు. 50-2-60 ఉన్నూ అలవెన్సులున్నూ ఇవ్వబడును.

(2) అర్హతలు:

1 కనీసము నాల్గవఫారం ప్యాసుకావలెను.

2 పేరుపొందిన ఒక ఇంజనీరింగు వర్కుషాపులో మిల్లరుగా అయిదు సంవత్సరాలు పనిచేసి వుండాలి.

3. 1-12-55 తేదీకి 25 సం. ల వయస్సు దాటకూడదు

(3) "XXIX అగ్రికల్చర్—అగ్రికల్చరల్ జమలు—మిస్‌లేనియస్" ఖాతాకు ట్రెజరీలో రు 5-లు (అయిదు రూపాయలు) జమకట్టి సదరు చలాను దరఖాస్తుతో జతపరచి పంపాలి

(4) లోగడ ప్రాక్టీసు గురించిన సర్టిఫికెట్ల కాపీలు, అభ్యర్థిని స్వయంగా ఎరిగివున్న పెద్దమనుష్యుల నుండి శీలము ప్రవర్తన గురించిన రెండు సర్టిఫికెట్లు దరఖాస్తుతో జతపరచి పంపాలి

(5) దరఖాస్తులు ఈ ఆఫీసుకు 1-12-55 లోగా అందేటట్లు పంపవలెను. ఆ తేదీ తరువాత వచ్చే దరఖాస్తులు విచారింపబడవు. అభ్యర్థులు కట్టిన రుసుము తిరిగి వారికి వాపసు చేయబడదు.

ప్రిన్సిపాల్,
అగ్రికల్చరల్ కాలేజి, బాపట్ల

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, దినమణి, దినమణి కదిర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలకు అమ్మకానికి తెనాలిలో ఏజంటు కావలెను

మేనేజరు, ఆంధ్రప్రభ,
మద్రాసు.

టెండరు నోటీసు

ఈ క్రింద తెలుపబడినవాటికి టెండర్లు 21-10-1955 తేదీ సాయంత్రం 4-0 గంటల వరకు యీ పంచాయతీ ఆఫీసులో అందుకొనబడును. ఇతర వివరములు ఆఫీసునుండి తెలిసికొనవచ్చును

వివరము.

1 పులివెందుల పంచాయతీ ఏరియాలోని వీధులందు 18 (వేలాడు పెట్రోమ్యాక్సు దీపములు (400 సి పి.) స్వంతవి, కిరసనాయిల్ ... వెలిగించుట. నెల 1-కి రేటు.

టెండరు డిపాజిట్టు రూ. 200/-

పులివెందుల పంచాయతీ ఏరియాలోని అంకాళమ్మ పేటలో పబ్లిక్ కక్కసు కట్టించుట ఎస్టిమేటు రూ. 1200/-

టెండరు డిపాజిట్టు రూ. 60/-

వి. వెంకటరామయ్య,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
పులివెందుల పంచాయతీ, కడప జిల్లా.

కోర్టు నోటీసు

అనంతపురం జిల్లా జడ్జిగారి కోర్టులో
ఒ. పి. 20/54
(ఇండియన్ కంపెనీల చట్టము (ఆక్టు VII ఆఫ్ 1913) క్రింద)
(లిక్విడేషన్‌లో నున్న, "విజయా మిల్స్ లిమిటెడ్, కంపెని" విషయములో)

పై కంపెనీయొక్క వరవతిదార్లు, వారి పేర్లు, అడ్రెసులు, బాకీ వివరములు (ఇండియన్ కంపెనీల చట్టముక్రింద, మద్రాసు కంపెని విధులు, 1940 ప్రకారం, 27 వ ఫారము మేరకు) వారికి అడ్వకేట్లు వున్నచో, వారి అడ్రెసులతోసహా, అనంతపురం అఫిషియల్ రిసీవర్ అండ్ లిక్విడేటరు గారికి 25-11-55 తేదీలుగాని, ఆ లోపలగాని పంపుకోవలెను. ప్రాతసూచకముగా నోటీసు పంపినపుడు అఫిషియల్ లిక్విడేటరువద్ద ఆ యా కాలపరిమితిలో హాజరుఅయి, సదరి పరపతి రుజువు బుద్దునగాని, అడ్వకేటు మూలముగాగాని చేసుకోవలెను. అటు చేయను తప్పినయెడల రుజువుకు ముందు చేసిన పంపకములయొక్క లాభములనుండి పరపతిదార్లు త్రోసివేయబడుదురు.

టి. కోదండరామ రావు,
అఫిషియల్ లిక్విడేటరు,
అనంతపురం, 28-8-55.

జిల్లా జడ్జి కోర్టు, నిజామాబాదు (దక్కన్)
అప్లికేషను నెం. 80/2 సం. 1955

ఎల్లంకేట్లే పార్వతీదేవమ్మ, భర్త పిల్లరాజు, కాపులు, వయస్సు 70 సంవత్సరములు, కామారెడ్డి కాపురస్తులు, నిజామాబాదు జిల్లా—పిటీషనరు దాఖలుచేసిన పిటీషను వారసత్వపు చట్టములోని సెక్షన్ 372 క్రింద ఆమె భర్త బాపతు పెద్యూలు దాఖలా బాకీలు వసూలు చేసుకొనుటకు అధికారము కోరుచూ దరఖాస్తు పెట్టుకున్నందున అట్టి దరఖాస్తు విచారణ నిమిత్తము 21 వ అక్టోబరు 1955 నాటికి వాయిదా వేయబడినది. ఆక్షేపణ ఉన్నవారు ఆ తారీఖునాడు పగలు 10.30 గంటలకు స్వయముగాగాని, ప్లీడరు ద్వారాగాని హాజరై వారికున్న ఆక్షేపణలను కోర్టువారికి తెలుపుకొనవలయును. లేనిచో పిటీషనరు దరఖాస్తును వారి గైరుహాజరులో విచారణచేసి తీర్పు చెప్పుదురు.

దివి 9 వ అక్టోబరు 1955 తారీఖున నా వ్రాలున్నూ కోర్టు ముద్రయున్నూ వేయడమైనది.

వి. ఎల్. సోమయాజులు, సూపరింటెండెంటు

అణ్వస్త్ర పాటవం పరీక్షలవల్ల కీడు

కనీసం 10 వేలమంది మరణించగలరని హాల్డేన్ హెచ్చరిక

లండన్, అక్టోబర్ 9—లోగడ యాటమిక్, హైడ్రోజన్ బాంబులు ప్రేల్చబడినప్పుడు జనితమైన రేడియో ధార్మిక శక్తి కారణంగా సుమారు మరణించడం ఆ ప్రారంభం కావచ్చునని సుప్రసిద్ధ జీవశాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ జాన్ హాల్డేన్ నేడు హెచ్చరించాడు.

ముందు తరాలవారికి కూడా కీడు సంభవించ నున్నదని ఆయన హెచ్చరిస్తూ ఇంతవరకు ప్రేల్చబడిన యాటం బాంబులవల్ల ముందుతరాల వారిలో 10 వేల మొదలు 40 వేల వరకు మరణించ వచ్చునని అన్నాడు.

గర్భంలో వున్న నెల శిశువు మరణాలు, అతిమూత్ర వ్యాధివల్ల, మానసిక వ్యాధుల వల్ల కూడా మరణాలు సంభవించగలవని ఆయన హెచ్చరించాడు. ఈ విధమైన మరణాలు వెంటనే జరగవచ్చునని, ప్రతి రెండువందల సంవత్సరాలకు మరణ సంఖ్య పెంగగలదని అన్నాడు.

అణు కిరణ ప్రసారంవల్ల కలిగే కీడు గురించి ప్రభుత్వం జరిపే పరిశోధనలు నిష్పక్షపాతాలనీ, విశ్వవిద్యాలయాలు జారీ చేస్తున్న ఈ పరిశోధనలకు పూనుకొనవలెనని ఆయన కోరాడు.

నెవాడాలో తిరిగి అణ్వస్త్రపాటవం పరీక్షలు

నవంబర్‌లో

వాషింగ్టన్, అక్టోబర్ 10—నెవాడాలోని యక్కాలో అణ్వస్త్ర పాటవం పరీక్షలు పరంపరగా జరుగగలవని అమెరికన్ ప్రభుత్వం గత రాత్రి ప్రకటించింది.

అణుశక్తియుతమైన వర్షాపాతం గురించి ప్రధానంగా పరిశీలించడానికై ఈ పరీక్షలు తలపెట్టబడినట్లు తెలుస్తున్నది.

మార్షల్ దీవులలో వచ్చే వసంతంలోకాని, శరదృతువులో కాని జరపదలచిన హైడ్రోజన్ బాంబు పాటవం పరీక్షలకు నెవాడా పరీక్షలు ప్రాతిపదిక కాగలవని కొన్ని వర్గాలవారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇండియాలో క్రైస్తవమత వ్యాప్తి

అమెరికన్ పత్రిక [illegible] సమాధానం

న్యూయార్క్, అక్టోబర్ 8—"న్యూయార్క్ టైమ్స్"లో ఆగస్టులో ప్రచురించబడిన ఒక వ్యాసానికి ఇండియా పార్లమెంట్ సభ్యుడు మిస్టర్ జోకిమ్ ఆల్వా సమాధానమిస్తూ ఇండియాలో అన్ని తరగతుల క్రైస్తవులు బాగా అభివృద్ధిచెంది పైకి వచ్చారని అన్నాడు.

గోవాలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్జేవియర్ రోమన్ కాథలిక్‌లకు మహా పవిత్రమైనదనీ, దానిని క్రైస్తవేతరుల చేతులలో పెట్టరాదనీ "న్యూయార్క్ టైమ్స్" లో ప్రకటించబడింది.

దీనికి సమాధానంగా మిస్టర్ ఆల్వా ఒక దేశ ప్రాస్తా కొచ్చిన్, తిరువాన్కూర్‌లలో 30 లక్షలకుపైగా క్రైస్తవులు తమ ఆశయాలను నెరవేర్చుకొంటున్నారనీ, వారికి మహారాజులు, ఇతర పాలకులు చర్చీల నిర్మాణానికి ఉదారంగా స్థలాలు, ఇతర సదుపాయాలు సమకూర్చారనీ అన్నాడు.

ఇందుకు భిన్నంగా పోర్చుగీసువారు వ్యవహరించారంటూ వారు ఇండియా వచ్చిన తొలి రోజులలో దేవాలయాలు, మసీదులు పడగొట్టి, వాటి స్థానే చర్చీలు నిర్మించారన్నారు.

అంతే కాక గోవాలోని కొందరు హిందువులు ధోవతి, చీరకట్టుకొనరాదని, భారత భాషలు అభ్యసించరాదని నిర్బంధించి భారత సంస్కృతిని ధ్వంసం చేసినారని విమర్శించాడు.

బ్రిటిష్ మిషనరీలు

ఇండియా ప్రభుత్వం ఉత్తరువుపై వివరణ

లండన్, అక్టోబర్ 8—

బ్రిటిష్ మిషనరీలు ఇండియాకు రావడంపై భారత ప్రభుత్వపు ఉత్తరువులు గురించి దురభిప్రాయాలు ప్రచారంలో వున్నట్లు బ్రిటన్, ఐర్లెండ్ మిషనరీ సొసైటీల మహాసభ నేడు ప్రకటించింది.

మత విషయాలలో తటస్థం వహించాలనే తన విధానాన్ని మార్చుకోలేదని, మత స్వాతంత్ర్యంలో జోక్యం కల్పించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని ఢిల్లీ స్పష్టంచేసినట్లు మహాసభ తెలియపరిచింది.

ఇండియాకు వస్తున్న మిషనరీల సంఖ్య గురించి ఇప్పటి దోగట్టాను ఢిల్లీ సేకరించిందనీ, అవి రాజకీయ వ్యవహారాలలో జోక్యం కల్పించుకోనంతవరకు ఇండియా ప్రభుత్వం ఏ విధంగానూ జోక్యం కల్పించుకోదని మహాసభ వివరించింది.

సమీప ప్రాచ్యంలో నిక్సన్ పర్యటన

వాయిదా పడిందట

డెన్వర్, అక్టోబర్ 10—అమెరికా వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ నిక్సన్ సమీప ప్రాచ్య సందర్శనం వాయిదా వేయబడింది. అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ అనారోగ్యం వల్లనే ఈ మార్పు జరిగినది.

అమెరికా ఆయుధ విసర్జన చేయదు...

"ఇతర రాజ్యాలమాట రూఢి అయినప్పుడే"

అమెరికన్ విదేశాంగమంత్రి డల్లెస్ ప్రకటన

మియామి, ఫ్లోరిడా అక్టోబర్ 10—

ఇతర దేశాలు కూడా ఆయుధ విసర్జన చేస్తున్నట్లు రూఢిగా తెలియకుండా అమెరికా ఆయుధాలను వర్జించదలచుకోలేదని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ నేడు పేర్కొన్నాడు.

అమెరికన్ లీజన్ సమావేశంలో ప్రసంగిస్తూ "ప్రథమ, ద్వితీయ ప్రపంచ సంగ్రామాల సందర్భంగా అమెరికా పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత వాటిని రద్దుచేసి, కొరియాలో యుద్ధం సంభవించినపుడు తిరిగి వాటి నిర్మాణానికి పూనుకోవలసి వచ్చింది. ఈసారి యితరులు కూడా మా వలెనే ఆయుధాలు విసర్జిస్తున్నట్లు రూఢి కాకుండా మేము ఆ పని చెయ్యదలచుకోలేదు" అని ఆయన అన్నాడు.

"ఆయుధ విసర్జనకు కేవలం ఒక్క పక్షం వారు మాత్రమే పూనుకోవడంవల్ల శాంతి ఏర్పడదనే పాఠాన్ని కొరియాలో మేము నేర్చుకొనడానికి రష్యాయే తోడ్పడింది" అని మిస్టర్ డల్లెస్ అన్నాడు.

జర్మనీ ఏకీకరణ

తూర్పు జర్మనీపై తనకు గల అధికారాన్ని సడలించి, జర్మనీ ఏకీకరణకు అనుమతించవలసినదిగా రష్యాను ప్రపంచ ప్రజాభిప్రాయమే నిర్బంధించగలదని మిస్టర్ డల్లెస్ జోస్యం చెప్పాడు. తూర్పు యూరోపియన్ రాజ్యాలకు స్వాతంత్ర్యాధికారం మిచ్చి వేయవలసినదని కూడా ప్రపంచ ప్రజాభిమతం రష్యాకు సూచించగలదని, ప్రపంచ ప్రజాభిమతమే ఆస్ట్రియా తిరిగి స్వాతంత్ర్యం పొందడానికి కారణమైందని ఆయన అన్నాడు.

మిస్టర్ డల్లెస్ ఇంకా ఈవిధంగా అన్నాడు: "ఇదే విధంగా తూర్పు జర్మనీ విషయంలో కూడా జరగవచ్చు. ఇప్పటికీ పరతంత్రంగా వున్న రాజ్యాలకు కూడా స్వాతంత్ర్యం సమకూర్చబడాలి. ఇంకా వెనుకబడివున్న దేశాల ప్రజల పరిస్థితి చక్కబడడానికి వీలుగా సహాయం చెయ్యవలసివుంది.

"నేడు రష్యా ప్రపంచంలోని అన్ని రాజ్యాలతోను మైత్రిని అభిలషిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ విధానంవల్ల మనకు, రష్యనుండు కూడా కొత్త సమస్యలు ఉత్పన్నమైనవి. ఏమైనప్పటికీ రష్యా ప్రస్తుతం చిత్తశుద్ధితోనే ప్రవర్తిస్తున్నదో లేక ఎత్తులే వేస్తున్నదో మనం చెప్పలేము. రష్యా ఏ పంథాను అవలంబించినా ఎదుర్కొనగలగడానికి మనం సిద్ధంగా వుండవలసి వున్నాము."

జాతీయలక్ష్యాల సాధనకు బలప్రయోగానికి సిద్ధపడే విధానాన్ని వదిలివేయవలసినదిగా మిస్టర్ డల్లెస్ చైనీస్ రిపబ్లిక్‌కు విజ్ఞప్తి చేశాడు.

కొరియా యుద్ధవిరమణ ఒడంబడికకు వ్యతిరేకంగా 15 మంది అమెరికన్ వైమానికులను నిర్బంధించినందుకు ప్రతీకార చర్యగా అమెరికా తనకుగల శక్తిని ప్రయోగించలేదని చెప్పి ఆయన ఇంకా ఇలా అన్నాడు.

"చైనీస్ కమ్యూనిస్టులు బలప్రయోగ సూత్రం విరమణకు అంగీకరిస్తారనే నేను నమ్ముతున్నాను. ఇంతవరకువారు బెదిరింపులనే వినియోగిస్తున్నారు. దానివల్లనే వారు అధికారానికి వచ్చారు. మిత్రరాజ్యసమితి బలాన్ని ఎదిరించడానికి కొరియాలో ప్రవేశించారు. ఇండో-చైనాలో పోరు జరిపారు. టిబెట్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ బలప్రయోగాన్ని అదే పనిగా కొనసాగించడం తప్పుడు అనర్థాన్ని గొనితేగలదనే సత్యాన్ని వారు యిప్పుడే గ్రహించనారంభిస్తున్నారు.

"ఇతర రాజ్యాలను రష్యా తటస్థ విధానాన్ని సూచిస్తున్నది. తన స్వశక్తి పైన మాత్రమే ఆధారపడి వుండాలనే ఈ విధానం ఫలితంగా ప్రతిదేశం దుర్బలంగానే వుండగలదు. ఇతర రాజ్యాలకు బోధించే ఈ సూత్రాన్ని సోవియట్ నాయకులు ఆచరణలో పెట్టడం లేదు. ఇప్పుడున్న 16 సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లలోను పెక్కు రాజ్యాలు లోగడ స్వతంత్రంగానే వుండేవి. మరికొన్ని రాజ్యాలు సోవియట్ కూటమిలో బంధింపబడివున్నవి. వాటిపై రెడ్ ఆర్మీకో, సోవియట్ కమ్యూనిస్టు పార్టీకో అదుపు వుంటున్నది. కమ్యూనిస్టు చైనా కూడా యిదే విధంగా పెక్కు యితర రాజ్యాలపై తన అధికారం చలాయిస్తున్నది. ఈ విధంగా సోవియట్ కూటమి 90 కోట్ల ప్రజలపై అధికారం నెరపుతున్నదని చెప్పవచ్చు.

"అమెరికాకు తటస్థ విధానం అంటే సమ్మతం లేదు. ఇప్పటిలో కొన్ని సందర్భాలలో తప్పితే ఈ విధానం యిప్పుడు అంత విలువలేదనే చెప్పవచ్చు. ఇది పొరపాటు ... రక్షణ చేసుకోమని చెప్పడం సరికాదు."

ఆయుధ విసర్జనపై సమితి చర్చ

విదేశాంగ మంత్రుల సభకు ముందు జరపాలనే యోచన

న్యూయార్క్, అక్టోబర్ 10—అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రులు జెనీవాలో ఈ నెల 27 వ తేదీన సమావేశం కావడానికి ముందు ఆయుధ విసర్జన సమస్యపై మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చించాలన్న సూచనను ఇండియా పూర్తిగా బలపరచడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు సిద్ధమైంది.

ఈ సమస్యపై జెనీవాలో విదేశాంగ ...

రష్యానుంచి పాశ్చాత్య రాజ్యాలకు ముప్పు

ఇప్పుడున్నంత తీవ్రంగా ఎప్పుడూ లేదట

పారిస్, అక్టోబర్ 10—ఉత్తర అట్లాంటిక్ రాజ్యాల కౌన్సిల్ స్థాయీసంఘంలోని బ్రిటిష్ ప్రతినిధి జనరల్ సర్ జాన్ వైట్లీ నేడు ఆ రాజ్యాల రక్షణ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ పాశ్చాత్య రాజ్యాలకు సోవియట్ రష్యానుండి సైనిక ప్రమాదం యిప్పుడు ఏర్పడివున్నంత తీవ్రంగా యిదివరలో ఎప్పుడు లేదని హెచ్చరించాడు.

15 ఉత్తర అట్లాంటిక్ రాజ్యాల రక్షణ మంత్రులు మూడురోజుల చర్చకు నేడు తొలి సమావేశం జరిపిన సందర్భంలో ప్రసంగిస్తూ తూర్పు, పశ్చిమ యూరోపియన్ రాజ్యాల సైనిక పాటవాన్ని సమీక్షించాడు.

ఇటీవల కొన్ని సంవత్సరాలుగా రష్యా సాంకేతికంగా ఎక్కువ అభివృద్ధిని సాధించిందని, రష్యా దాని ఉపగ్రహరాజ్యాలు సాయుధ బలాల నుంచి 8,00,000 మందిని తగ్గించుకొంటున్నవని ప్రకటించబడినప్పటికీ కమ్యూనిస్టు బలాల సమీకరణ శక్తి ఎంతమాత్రం కొరవడ లేదని ఆయన అన్నాడు.

సోవియట్ కూటం సైనిక బలం 175 డివిజన్లకు తక్కువ కాకుండా వుండడమే గాక, దాని సాధన సంపత్తి విశేషంగా బలపరచబడ్డదని కూడా జనరల్ సర్ జాన్ వైట్లీ అన్నాడు.

10 లక్షల టన్నుల ఉక్కు దిగుమతి—కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

కలకత్తా, అక్టోబర్ 10—

దేశంలోని ఉక్కు కొరతను తీర్చడానికి అనతికాలంలోనే పది లక్షల టన్నుల ఉక్కును ఇండియా ప్రభుత్వం దిగుమతి చేసుకోవలసి వుంటుందని వాణిజ్య పారిశ్రామిక శాఖామంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి నేడిక్కడ ప్రకటించారు.

ఇంజనీరింగ్ పరిశ్రమల అభివృద్ధి సంఘానికి ఆయన ప్రారంభోత్సవం చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపుగానే ఉక్కు దిగుమతులకు ఆర్డర్లు యివ్వబడగలవని, ఇలా దిగుమతి చేసికోడానికి నిర్ణయం జరిగినందు వల్లనే ఉక్కు ధర యిటీవల 80 రూపాయల వరకు పెరిగిందని ఆయన అన్నారు.

ఈ సంఘం ప్రధాన కార్యస్థానం కలకత్తాలో వుంటుంది. ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్యం, తూర్పు ఆఫ్రికాలలో దీని కార్యాలయాలు నెలకొల్పబడుతాయి. తొలి వంవత్సరం ఈ సంఘానికి కాగల ఖర్చులో మూడవ వంతును ఇంజనీరింగ్ పరిశ్రమ భరిస్తుంది. తక్కిన రెండు వంతులను ప్రభుత్వం భరిస్తుంది.

మంత్రి శ్రీ కృష్ణమాచారి యింకా క్రింది విధంగా అన్నారు:

"దేశం వరదలకు లోనైనట్లే ఉక్కు కొరతకు కూడా లోనయింది. ఇందుకు ప్రభుత్వంతో పాటు ప్రయివేటు పరిశ్రమాధిపతులు కూడా బాధ్యత వహించవలసిందే.

"ఉక్కుకు గిరాకీ హెచ్చుతున్న విషయం ప్రయివేటు పారిశ్రామికులు గుర్తించకపోవడం విమర్శనీయం. ప్రయివేటు పారిశ్రామికులే ప్రధానపాత్ర వహిస్తున్న పారిశ్రామిక వ్యవస్థగల మనదేశంలో, ఉత్పత్తిదారులకు అవసరమైన వస్తువుల విషయంలో వీరిట్టి నిర్లక్ష్యం చూపడం చిత్రంగా వున్నది.

"ఇప్పటినుంచీ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముగిసేవరకు తమకు ఏమేమి కావలసి వుంటుందో వివరంగా తెలుపవలసిందిగా పరిశ్రమాధిపతులను నేను కోరాను. ఇది తెలియకుండా ప్రభుత్వం చేస్తున్న కృషి చీకట్లో దేవులాడినట్లున్నది.

"60 లక్షల టన్నుల ఉక్కును, కోటి టన్నుల సిమెంటును ఉత్పత్తి చెయ్యాలని ప్రభుత్వం లక్షించినప్పుడు అంత పెద్దలక్ష్యం సాధించడం దుస్సాధ్యమని చాలామంది అభిప్రాయపడ్డారు. కాని యిప్పుడు ఉక్కు కొరత ఏర్పడింది. ముందుగా తగిన జాగ్రత్తలో వుంటే ఈ కొరతను మనం ఎదుర్కొనగలిగేవాళ్లం. కాని మనం అట్టియేర్పాటు చేసికోలేదు.

"అనేక దేశాలనుంచి ఉక్కు తెప్పించుకోడానికి కేంద్రప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నది. జపాన్, జర్మనీ బ్రిటన్‌వంటి దేశాలలో కూడా ఉక్కుకు కొరత యేర్పడింది. అమెరికా నుంచి తెప్పించుకోవచ్చు కాని, విపరీతమైన ధరపెట్టవలసి వస్తుంది

"భవిష్యత్తులో ఉక్కు పరిస్థితి యింతకంటె మెరుగ్గా వుండగలదనే ఆశిస్తున్నాను."

అక్టోబర్ 28 వ తేదీ నుండి అయిదు రోజులపాటు మధ్యప్రదేశ్‌లో ప్రజా-సోషలిస్ట్ పార్టీ నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ పర్యటించనున్నారు.

గోవాలో కలోనియలిజం లేనే లేదట!

కరాచీకి పోయి సుహ్రవర్ది ప్రకటన

సావంత్‌వాడి, అక్టోబర్ 10—అవామీ లీగ్ నాయకుడు మిస్టర్ హెచ్. ఎస్. సుహ్రవర్ది నేడు విమానంలో కరాచీకి బయలుదేరి వెళ్ళినట్లు గోవా రేడియో ప్రకటించింది.

గోవా గవర్నర్—జనరల్, గోవా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఆయనకు వీడ్కోలు యిచ్చారు.

"నేను ప్రత్యక్షంగా పరిశీలించిన గోవాలో రవ్వంత కలోనియలిజం అయినా కన్పించలేదు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో అన్యాయం కూడా ఎక్కడా లేదు" అని మిస్టర్ సుహ్రవర్ది గోవా నుంచి బయలుదేరేముందు ప్రకటించాడు.

గోవా రేడియో ఈ ప్రకటనను మిక్కిలి ప్రశంసించింది. పోర్చుగీసు పైనపట్ల ప్రపంచానికి నిష్పాక్షికమైన అభిప్రాయాన్ని ఇది (ఈ ప్రకటన) కలుగ చేస్తుందని పేర్కొన్నది.

మిస్టర్ సుహ్రవర్ది మార్మగోవా, మాపుసా, పొంజిమ్, సంక్వెలిమ్‌లలో మసీదులను సందర్శించినప్పుడు ఆయనకు ఘనంగా స్వాగత సత్కారాలు జరిగినట్లు వార్త చేరింది. మసీదులను వెల్లవేసి, అలంకరించి వుంచినట్లు కూడా తెలియవచ్చింది.

(యు. పి. ఐ.)

గోవాకు అరబ్ రాజ్యాల పెట్రోలు

పాకిస్తాన్‌కు గోవానుంచి కొబ్బరి నూనె ఎగుమతి

గోవా సరిహద్దు శిబిరం, అక్టోబర్ 10—గోవాకు తక్కువ ధరకు పెట్రోలు సరఫరా చేయడానికి అరబ్ రాజ్యాలు తమ సంసిద్ధతను తెలియజేసినట్లు ఇక్కడి అజాద్ గోమంతక్ దళ్ కార్యకర్తలకు వార్త చేరింది.

వర్తకులు 100 పోర్చుగీసు రూపాయలకు 90 ఇండియన్ రూపాయలు తీసుకొంటున్నారని, ఇంగ్లిష్, అమెరికన్ కరెన్సీ కూడా తీసుకొంటున్నారని తెలియవచ్చింది. ... రు. 4-11-0 ... 12-6-0.

... 750 టన్నుల కొబ్బరినూనెను పాకిస్తాన్‌కు ఎగుమతి చెయ్యడానికి పోర్చుగీసు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

"గోవా ఉద్యమాన్ని అమెరికా బలపరచాలి"

"గోరే-లిమాయి డే"లో ప్రసంగాలు

బొంబాయి, అక్టోబర్ 9—... రాజ్యాలు, ముఖ్యంగా అమెరికా ... బలపరచాలని ... ఉద్ఘాటించాడు.

... ప్రజా-సోషలిస్ట్ పార్టీ నాయకుడు శ్రీ ...

ఎస్. జి. గోరే, శ్రీ ఎస్. వి. లిమాయీలకు గోవా మిలిటరీ ట్రిబ్యునల్ దీర్ఘ కారాగార శిక్ష విధించినందుకు నిరసన తెలుపడానికై "గోరే-లిమాయీ డే" జరుపబడింది. ఈ సందర్భంలో జరిగిన పెద్ద సభలో శ్రీ దేశపాండే ప్రసంగిస్తూ భారతీయ సత్యాగ్రహులు గోవాలో ప్రవేశించడం నిషేధించడాన్ని విమర్శించాడు. గోవా విమోచనకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానమేమీ రూపొందించలేదని సోయుందన్నాడు.

ఇండియా ప్రభుత్వపు నిషేధాన్ని, పోర్చుగీసువారి క్రౌర్యాన్ని ఖండిస్తూ మిస్టర్ పీటర్ అల్వెరిస్, మిసెస్ విమల్ హర్లిన్ (బొంబాయి రాష్ట్ర పి. ఎస్. పి. అధ్యక్షుడు) ప్రభృతులు ప్రసంగించారు.

ద్వితీయ ప్రణాళికపై బ్రిటన్‌తో సమాలోచనలు

భారత ప్రభుత్వం జరుపుతున్నట్లు మిస్టర్ మాల్కొం మెక్డొనాల్డ్ వివరణ

("ఆంధ్రపత్రిక" విలేకరి) కలకత్తా, అక్టోబర్ 10—

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోని కొన్ని అంశాలు గురించి ఇండియా, బ్రిటిష్ ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ మిస్టర్ మాల్కొం మెక్డొనాల్డ్ వెల్లడించాడు.

పత్రికా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలులో ఇండియాకు సహాయపడవలెనని బ్రిటిష్ ప్రభుత్వం కుతూహలపడుతున్నట్లు కూడా తెలియజేశాడు.

"ఇండియా, బ్రిటిష్ ప్రభుత్వాల మధ్య అనేక ప్రాతిపదికలపై చర్చ జరుగుతున్నది. బ్రిటన్‌లోని అసోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారు ఇండియాలో భారీ విద్యుచ్ఛక్తి సామగ్రి ఉత్పత్తికి సంబంధించిన వ్యవహారంపై ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నవి" అని ఆయన పేర్కొన్నాడు.

మరి కొలది రోజులలో బ్రిటన్ నుంచి మరొక ఉక్కు పారిశ్రామిక ప్రతినిధివర్గం ఇండియా సందర్శించనున్నట్లు మిస్టర్ మెక్డొనాల్డ్ వెల్లడించాడు. దుర్గాపూర్‌లో ఉక్కు కర్మాగారం స్థాపించడానికి ప్రణాళిక తయారు చెయ్యడంలో వీరు తోడ్పడగలరని ఆయన అన్నాడు.

కొలంబో పథకం పరంగా కొన్ని దేశాలకు చాలాకాలంవరకు, ఇతోధికంగా సహాయం లభించగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ ప్రణాళికను అనుసరించి చెయ్యబడగల సాంకేతిక సహాయం ప్రాముఖ్యాన్ని ఆయన వివరించాడు.

గత ఎనిమిది సంవత్సరాలలో ఇండియా సాధించిన అభ్యుదయాన్ని ఆయన కొనియాడుతూ ప్రథమ పంచవర్ష ప్రణాళిక పరంగా ఇండియా ఆర్థికరంగంలో-ముఖ్యంగా ఆహారోత్పత్తిలో ఘనవిజయాలు సాధించిందన్నాడు. తొలి పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు అప్పుడే సాధించబడినవని చెప్పాడు. పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కూడా మొదటి దానివలె తప్పక విజయ మొందగలదనే ఆశాభావాన్ని ప్రకటించాడు.

"ఎనిమిదేండ్లలో ఇండియా ప్రపంచంలో అగ్రగణ్యమైన ఆరుదేశాలలో ఒకటి కాగలిగింది. సైనిక శక్తితోకాక నైతికశక్తితో శాంతి స్థాపనలో శక్తివంతమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించి ఇట్టి గౌరవస్థానం సంపాదించింది" అని ప్రశంసించాడు.

ఆగ్నేయ ఆసియాలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ మలయాలో "కమ్యూనిస్టు విప్లవకారులు" పరాజయం పొందినా రన్నాడు.

జర్మనీ ఏకీకరణ సమస్య

ప్రాచ్య పశ్చిమ కూటాల మధ్య భేదాభిప్రాయంపై వివరణ

లండన్, అక్టోబర్ 8—"జెనీవాలో అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల మహాసభ జరగడానికి ఇంకా మూడు వారాల వ్యవధి వుండగానే ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. గడచిన యుద్ధకాలంలో అంత తీవ్రంగా ఇప్పుడది వున్నది.

"జెనీవా మహాసభలో కానవచ్చిన ఐక్యతవల్ల రాజనీతిజ్ఞులు తూచితూచి మాట్లాడుతున్నప్పటికీ బౌర్నెమౌత్‌లోను, బెర్లిన్ లోను నిన్న చెయ్యబడిన ప్రసంగాలనుబట్టి అతిముఖ్య సమస్య అయిన జర్మనీ సమైక్య సాధనపై ప్రాచ్యపశ్చిమకూటాల మధ్య అభిప్రాయభేదం పూర్వమంత తీవ్రంగానూ వున్నట్లు స్పష్టమౌతున్నది" అని "ఆంధ్రపత్రిక" ప్రత్యేక ప్రతినిధి మిస్టర్ విలియమ్ ఫారెస్ట్ వ్రాస్తున్నాడు.

ఆయన ఇంకా యిలా పేర్కొన్నాడు:

"బౌర్నెమౌత్, బెర్లిన్ ప్రకటనలు అలా వుండగా, సోవియట్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక "ప్రావ్దా" యిలా వ్రాసింది.

"పశ్చిమ జర్మనీని సైనికంగా సమాయత్తం చేసి, పాశ్చాత్య సైనిక కూటమిలోకి దానిని చేర్చుతుంటే జర్మనీ సమైక్యత సమస్యా పరిష్కారానికి కొంతవ్యవధి కావలసివుంటుంది.

"జర్మనీ అంతటా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడంవల్ల తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు పాలన అంతమొంది, సమైక్య జర్మనీ ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థలో భాగమయ్యేపక్షంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడమనేది ఇక కలలోని వార్త. స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం ద్వారా జర్మనీని సమైక్యపరచడానికి సోవియట్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పాలి?" అని బౌర్నెమౌత్‌లో లేబర్ మహాసభలో విదేశాంగ మంత్రి వేసిన ప్రశ్నకు ఇది సరియైన సమాధానం కాగలదు.

"అందువల్ల ముందు జరగనున్న జెనీవా మహాసభ గురించి ఆశించవలసిందేమీ లేదు".

మద్రాసు కెసినో　ఆఖరు వారము
రోజూ 3 ఆటలు, పా 6, రా 9-45 గం.
వినోదాహారి గొప్ప కుటుంబ చిత్రము
కన్యాశుల్కము (తెలుగు)
సావిత్రి—ఎన్. టి. రామారావు

టెండరు నోటీసు

1. సీలుపేసిన టెండర్లు, ఈ దిగువ సుదహరించిన పనికి, గోదావరి స్పెషల్ డివిజను ఎగ్జిక్యూటివ్ యింజనీరు వారిచే ఏలూరులో వారి ఆఫీసులో ది 10-11-55 తేదీ సాయంకాలము 3 గంటలవరకు తీసుకొనబడును.
2. పని పేరు:—పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్మించబడుచున్న ప్రభుత్వపు క్రొత్త ఆసుపత్రిలో, బయట రోగులకు మందు లిచ్చునటువంటి మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ఒకటవ అంతస్తు కూడా గలిగిన భవనమునకట్టుటకు.
3. కాంట్రాక్టు డాక్యుమెంటులు, ప్లానులు వగైరా ఖరీదు చెల్లుబాటు కాకుండా రు. 15/- వినగుము 25-10-55 వ తేదీ నుంచి గోదావరి స్పెషల్ డివిజను ఆఫీసు నుంచి పొందవచ్చును.
4. కంట్రాక్టు:—కె. లు
5. వరాబు:—రు 4,260/-

సూపరింటెండింగు యింజనీరు
పి. డబ్ల్యు. డి. ధవళేశ్వరము సర్కిలు,
ధవళేశ్వరము, ది 7-10-55.



ఏజంట్లు కావలెను
ప్రఖ్యాతి గాంచిన "మెర్క్యురి" "రీటా" "రేనాల్డు" & "జిపర్" ఫౌంటెన్ కలాలకు ఏజంట్లు కావలెను.
వివరములకు:
సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
P. RAMANLAL & CO.,
116/18, Narayan Dhru Street, Bombay-3.

రబ్బరు చేతి తొడుగులు

10" నుంచి 24" పొడుగు దావ కాలకు, క్షౌరములకు చెడనివి తోళ్ళ పదును పరిశ్రమలకు బట్టల మిలులకు, అద్దకం ఫ్యాక్టరీలకు పనికి వచ్చును.
మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ, 2, ఎర్రబాలు చెట్టి వీధి, మద్రాసు-1.

RATHOD TRADING CO. MADRAS-1



కరాచీ ప్రదర్శనంలో ఇండియా స్టాల్ ముందు పికెటింగ్

కరాచీ, అక్టోబర్ 9—పాకిస్తాన్ పారిశ్రామిక ప్రదర్శనంలో ఇండియా తరఫున యేర్పాటు చెయ్యబడిన స్టాల్ వద్ద ఆరుగురు పాకిస్తానీలు నేటి రాత్రి పికెటింగ్ చేశారు. జమ్ము, కాశ్మీర్‌లు ఇండియాలో అంతర్భాగాలైనట్లు చూపుతున్న భారతదేశ పటాన్ని ఆ దుకాణంలోనుంచి తీసివెయ్యాలని, లేదా దానిని సవరించాలనివీరు కోరారు.

సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన పికెటింగ్ రాత్రి 10-30 వరకు సాగుతూనే వున్నది.

పికెటింగ్ జరుగుతున్నప్పటికీ ఇండియా ఉద్యోగులు స్టాల్ మూసివేయలేదు. పికెటర్లు మాత్రం ఎవరూ దుకాణంలోకి రాకుండా చెయ్యగలిగారు.

ప్రదర్శనంలో పాల్గొనవలసినదిగా పాకిస్తాన్ ఇండియాకు ఆహ్వానం అందజేసినప్పటికీ ఈ పికెటింగ్ మూలంగా అది వమ్ము అయిపోయిందని ఇండియా ఉద్యోగులు అన్నారు.

పాకిస్తాన్ అధికారులు అన్యథా నిర్ణయించే వరకు ఈ దుకాణాన్ని తెరచి వుంచడానికి వారు నిశ్చయించారు కూడా.

ఒడంబడిక కుదిరిందట

కరాచీ, అక్టోబర్ 10—పాకిస్తాన్ పారిశ్రామిక ప్రదర్శనంలోని భారతదేశ పటంపై చెలరేగిన రగడపై పాకిస్తాన్ అధికారులకు ఇండియన్ హైకమిషనర్ కార్యాలయం వారికి ఒడంబడిక కుదిరినట్టు అతివిశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఒడంబడిక వివరాలను గురించి మాత్రం వారు తెలియజెయ్యలేదు

లిటిల్‌రాక్ (ఆర్కాన్సాస్), అక్టోబర్ 9—రష్యాలోని సైనిక స్థావరాలను అమెరికా, అమెరికాలోని సైనిక స్థావరాలను రష్యా విమానాల నుంచి తనిఖీ చేయడానికి ఉభయ దేశాలు సమ్మతించాలని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ చేసిన సూచనను సోవియెట్ యూనియన్ ఆమోదిస్తే, రష్యాపై పర్యవేక్షణ జరపడానికి అమెరికా తన జెట్‌బాంబర్ గస్తీ విమానాలను వినియోగించ గలదని వైమానిక శాఖామంత్రి నేడిక్కడ విశదం చేశాడు.

అపాయం కలుగు ముందే జాగ్రత్త.
ది మద్రాస్ మోటార్ ఇన్ష్యూరెన్స్ కంపెనీ, లిమిటెడ్.
(టి. వి. ఎస్. స్థాపన)
మద్రాసు.

1957 ఎన్నికలలోగానే ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల అమలు

-సాధ్యమేనని కామరాజనాడార్ సూచన

మద్రాసు, అక్టోబర్ 10—తిరువాన్‌కూర్-కొచ్చిన్ యూనియన్‌లోని దేవికుళం, పీరుమేడు తాలూకాల సంగతి తిరిగి పరిశీలించాలని మద్రాసు ప్రభుత్వం కోరగలదని ప్రస్తుత సూచనలనుబట్టి చెప్పవచ్చు.

ఈ రెండు తాలూకాలు కూడా తమిళులకు రావడానికి తగినంతగా ఆధారాలు వులవని అధికారులు అంటున్నారు.

ఈ రెండు తాలూకాల విషయమై ఫజల్ ఆలీ కమిషన్ చెప్పిన కారణాలు ప్రత్యేకంగా చెప్పిన కారణాలవలె కన్పిస్తున్నవని వీరు అంటున్నారు.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరై మద్రాసు ముఖ్యమంత్రి తిరిగి వచ్చినాక మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు మొత్తం మీద న్యాయంగానే వున్నవని, వాటిని అమలు జరపడానికి పెద్ద ప్రతిబంధక మేమీ వుండదని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ అన్నారు.

1957 లో జనరల్ ఎన్నికలు జరిగేలోగానే సిఫారసులు అమలు జరపడానికి వీలు కలదని తన అభిప్రాయంగా చెప్పారు.

కేరళ-తమిళ ప్రాంతాల సంగతి ప్రస్తావించి, గూడలూరును కూడా మలయాళీలు కోరితే దేవికుళం, పీరమేడు తాలూకాలను తమిళులు కోరగలరని కూడా అన్నారు.

మద్రాసు పేరు మార్పునందుకు తమిళుల అసంతృప్తి

మద్రాసు, అక్టోబర్ 10—తమిళనాడు రాజకీయ వర్గాలవారు ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై అమితోత్సాహం ప్రదర్శించ లేదు. తిరువాన్‌కూరులోని తమిళ ప్రాంతాలలోని నాలుగు తాలూకాలతోపాటు దేవికుళం-పీరమేడులను కూడా చేర్చాలని సిఫారసు చేస్తే బాగుండేదని వారు భావిస్తున్నారు.

మలయాళీ ప్రాంతాలు కూడా విడిపోయిన పిమ్మట మద్రాసు రాష్ట్రం పేరు "తమిళకం" అనో, లేదా కనీసం "తమిళనాడు" అనో మార్చడానికి కమిషన్ ఆమోదించి వుండవలసిందని మరికొందరు అన్నారు. నగరంలోని మలయాళీలు, ముఖ్యంగా ఉద్యోగులు తమ స్థితి అయోమయంగా వుందన్నారు.

ప్రస్తుతం మద్రాసు ప్రభుత్వంలోని ఉద్యోగులలో మూడు వంతుల మంది మలయాళీలే గనక ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రోద్యోగులందరు వెళ్ళినట్టు కేరళ రాష్ట్రానికి మలయాళీలు వెళ్ళడం సాధ్యం కాదు. అందుచేత తమ భవిష్యత్తు ఎలా మారుతుందా అని వారు బాధపడుతున్నారు.

కమిషన్ నివేదికను చర్చించడానికి నవంబరులో మద్రాసు అసెంబ్లీ సమావేశం జరుగనున్నది.

కేరళ నాయకుల విమర్శ

తిరువేంద్రం, అక్టోబర్ 10—తిరువాన్‌కూర్-కొచ్చిన్ యూనియన్ నుంచి దక్షిణ తాలూకాలను విభజించి మద్రాసులో కలపాలనడం పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడంవల్లనే నని మాజీ ముఖ్యమంత్రి శ్రీ పట్టం థానుపిళ్ళె అన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ గోవిందమీనన్ తాము ఇప్పుడు వ్యాఖ్యానం చేయబోమన్నాడు. తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూడా అసంతృప్తిని ప్రకటించారు.

తమిళ తాలూకాల విషయమై కమిషన్ చేసిన సూచనలు ఒక సూత్రం ప్రకారం చేసినట్టుగా లేవని దేవికొలమ్, పీరుమేడు లను ఎందుకు కేరళంలోనే వుంచాలని కమిషన్ సూచించిందో అర్థం కావడం లేదన్నారు.

ఈ రెండు తాలూకాలను కూడా మద్రాసులో చేర్పించడానికి తా మెలాటి చర్యలను తీసికొనబో తున్నది ఇప్పుడే చెప్పలేము గాని వాటిని చేర్చేవరకు విశ్రమించమని కుంజన్ నాడార్ అన్నారు. కేరళ సోషలిస్టు పార్టీ కార్యదర్శి మంజూరన్ కమిషన్ సిఫారసులను హర్షించాడు. "మాతృభూమి" సంపాదకుడు ఐక్య కేరళ కమిటీ అధ్యక్షుడు అయిన శ్రీ కె. పి. కేశవమీనన్ నివేదికను హర్షించాడు నీలగిరి జిల్లాలోని గూడలూరు తాలూకాను కలిపి, తిరువాన్కూర్ కొచ్చిన్‌లోని అయిదు తాలూకాలు కూడా కేరళంలోనే వుండిపోవాలని కమిషన్ సిఫారసు చేస్తే ఇంకా బాగుండేదని కూడా అన్నాడు.

ఒరిస్సా ప్రభుత్వానికి దిగ్భ్రాంతి

కటక్, అక్టోబర్ 10—ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను చూచి ఒరిస్సా ప్రభుత్వం దిగ్భ్రాంతి చెందిందని నేడు అసెంబ్లీలో హోంశాఖ డిప్యూటీమంత్రి నిలమణిరౌత్ రాయ్ అన్నారు.

రాష్ట్రంలోని అనేకమంది ప్రజలు నిరాశ చెందారనేది సత్యమని కూడా ఈ సందర్భంలో ఆయన అన్నారు.

[ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ఫలితంగా ఎలాంటి మార్పులు పొందకుండా ఉన్నది ఉన్నట్టు చెక్కుచెదరకుండా వుండే రాష్ట్రాలలో ఒరిస్సా ఒకటి—ఎడిటర్]

గోదావరిస్ మిశ్రా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇరుగున రాష్ట్రాలలోని ఒరియా ప్రాంతాలను ఒరిస్సాలో కలపాలని కోరుతున్న ఒరియా వారి కోర్కెను కమిషన్ లక్ష్యం చేయలేదన్నారు.

తారాసింగ్ విమర్శ

శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు మాస్టర్ తారాసింగ్ నేడొక ప్రకటనచేస్తూ అక్టోబర్ 16 వ తేదీన పాంథిక్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయబడిందని, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను ఆ సభ చర్చించగలదని ఆయన పేర్కొన్నాడు. పంజాబి రాష్ట్ర సాధనకు అకాలీలు తుదివరకు పోరాడగలరని కూడా అన్నాడు.

అయితే, ఉద్యమాన్ని ప్రారంభించక ముందు కేంద్ర ప్రభుత్వంతో రాయబారాలు జరపడానికి తాము సిద్ధంగా వున్నామని కూడా ఆయన అన్నాడు.

స్వర్ణ దేవాలయం ముందు జరిగిన సభలో ఉపన్యసిస్తూ పోరాటం సాగించడానికి శిఖ్ఖులు సిద్ధంగా వుండాలని ఆయన హెచ్చరించాడు.

సౌరాష్ట్ర ముఖ్యమంత్రి మౌనం

రాజ్‌కోట, అక్టోబర్ 10—సౌరాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్. యం. ఢేబర్ నివేదికపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. నేడే బయలుదేరి ఆయన ఢిల్లీ వెళ్ళాడు. కేంద్ర ప్రభుత్వానికి సౌరాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ మేమిటో ఆయన తెలియజేస్తాడు.

అస్సాం ముఖ్యమంత్రి హర్షం

షిల్లాంగ్, అక్టోబర్ 10—అస్సాం ముఖ్యమంత్రి విష్ణురాం మేధీ నివేదికపై వ్యాఖ్యానం చేస్తూ ఇండియా సమైక్యతాభివృద్ధికి ఇది దోహద మివ్వగల దన్నాడు.

కమిషన్ ఎవరి కోర్కెలనైతే ఆమోదించిందో వారికి విజ్ఞప్తిచేస్తూ వారు ప్రతిపక్షం వారి అభిప్రాయాలను సానుభూతితో అర్థం చేసుకోవాలని అన్నాడు.

కొండజాతుల ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న నాయకులతో తాను చర్చలు జరుపగలనని, అస్సాంకు సంబంధించగల విషయాలపై చర్చించడానికి తాను సిద్ధమేనని కూడా ఆయన అన్నాడు.

బి. జి. ఖేర్ విజ్ఞాపన

రాజ్‌కోట్, అక్టోబర్ 10—బొంబాయి మాజీ ముఖ్యమంత్రి శ్రీ బి. జి. ఖేర్ వ్యాఖ్యానం చేస్తూ చాలా శ్రద్ధగా అన్ని విషయాలను పరిశీలించిన పిమ్మట, నివేదికను కమిషన్ తయారు చేసిందని, అన్ని వర్గాలు నివేదికను పూర్తిగా సమర్థించడం అవసరమని కూడా ఆయన విజ్ఞప్తి చేశాడు.

భాషా విచారణ సంఘం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న శ్రీ ఖేర్ విచారణకై ఇక్కడికి వచ్చాడు. రాజకీయ రంగంనుంచి తను తప్పుకున్నానని, కమిషన్ సిఫారసులపై వివరంగా చర్చించడం తన కిష్టంలేదని అన్నాడు.

స్థానికంగా అవసరమైన సర్దుబాట్లను పరస్పర సంప్రతింపుల ద్వారా పూర్తి చేసుకోవచ్చునని కూడా శ్రీ ఖేర్ అన్నాడు.

డాక్టర్ ఖరే విమర్శ

బొంబాయి ద్విభాషా రాష్ట్రంలో నూటికి 56 వంతుల మహారాష్ట్రుల మెజారిటీ అనడం కేవలం నామ్కుడు వంచిదని, మహారాష్ట్రులు దానికి మోసపోగూడదని సంయుక్త మహారాష్ట్రవాది డాక్టర్ ఖరే అన్నాడు.

గుజరాత్ లందరినీ ఏకీకరణచేసి, మహారాష్ట్రుల ఏకీకరణ చేయకపోగా ఎనిమిది జిల్లాలతో విదర్భను ఏర్పాటు చేయడం మహారాష్ట్రులకు ఘోరాన్యాయమని అన్నాడు. విదర్భను కూడా బొంబాయికి చేర్చి వుండవలసిం దన్నాడు.

శ్రీ కన్నంవార్ సంతోషం

మహావిదర్భ పరిషద్ అధ్యక్షుడు, మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ ఎం. ఎస్. కన్నంవార్ కమిషన్ నివేదికపట్ల సంతోషం ప్రకటించాడు. తమ మహావిదర్భ ప్రత్యేక రాష్ట్ర వాంఛ చాలవరకు పూర్తయిందని అన్నాడు.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని వినతి

కమిషన్ నివేదికను మొత్తంగా పరిశీలించాలని గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె దేశాయి నేడొక ప్రకటన చేశాడు.

కమిషన్ సభ్యులు ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నవారని, వారు నిష్పాక్షికంగా, విషయ దృష్టితో నివేదిక సిద్ధపరచారని, కనుక అందరినీ సంతోషపరచడమనేది వారికి సాధ్యం కాదనడం స్పష్టమని, వారు దేశ క్షేమం, భద్రత, సమైక్యం ప్రధానాశయంగా పని చేశారని, మనం కూడా ఆ దృష్టితోనే పరిశీలించాలని, ఇలాటి ముఖ్య విషయాలు శాశ్వతంగా పరిష్కారం కావాలని అన్నాడు.

గుజరాత్ కాంగ్రెస్ కమిటీ త్వరలో ఈ నివేదికను పరిశీలించగలదని, గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రజలు గౌరవ గాంభీర్యాలతో ప్రవర్తించాలని వాదవివాదాలకు పూనుకోవద్దని అభ్యర్థించాడు.

బెల్గాంలో హర్తాళ్

బెల్గాం నగరాన్ని, దాని పరిసరాలలోని మరాఠీ ప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని కమిషన్ చేసిన సూచనలను నిరసనగా బెల్గాంలో నేడు హర్తాళ్ జరుపబడింది. దాదాపు అన్ని దుకాణాలు, వ్యాపారసంస్థలు, పాఠశాలలు మూసివేయబడ్డాయి

సంయుక్త మహారాష్ట్రం సాధించాలని శ్రీ గాడ్గిల్ హెచ్చరిక

ఫజల్‌ఆలీ కమిషన్ మహారాష్ట్ర విషయంలో తప్ప తక్కిన రాష్ట్రాలన్నిటికీ ఏకభాషా సంస్కృతీ సూత్రాలను అనుసరించడం చూడగా, మహారాష్ట్రం గురించి అది చేసిన నిర్ణయాలు అపోహలౌనన్నా జరిగి వుండాలి, లేక ఇన్ని నెలలుగా మహారాష్ట్రానికి ప్రతికూలంగా చర్చలు జరుపుతున్న కొన్ని వర్గాల పలుకుబడికి లోబడి పోవడమన్నా జరిగి వుండాలని శ్రీ ఎన్. వి. గాడ్గిల్ (ఎం. పి.) కమిషన్ నివేదికపై వ్యాఖ్యచేశాడు. ఆయన ఇంకా యిలా అన్నాడు:

"ప్రజా శ్రేయస్సే ముఖ్యమైతే సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం సహేతుకం. కమిషన్ నివేదికలో పేర్కొన్న విచ్ఛిత్తి, సమైక్యం అనే రెండు పద్ధతులు చూస్తే మహారాష్ట్రానికి జరిపిన అన్యాయం బుద్ధిపూర్వకంగా జరిపిందేనని స్పష్టమౌతున్నది.

"ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్నవారు పరిస్థితిని గుర్తించి దూరదృష్టితో, రాజనీతిజ్ఞతతో ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.

"మహారాష్ట్రులమైన మనం అన్యాయం జరిగినప్పుడెల్లా దానిని ప్రతిఘటించి పోరాడుతూ దానిని తొలగించుకుని విజయం సాధిస్తూనే వచ్చామని మన చరిత్రే చెబుతున్నది ఇదే నా సోదర మహారాష్ట్రులకు నా సందేశం.

"రాష్ట్ర పునర్నిర్మాణ సమస్య అనేది ముఖ్యంగా స్వాతంత్ర్యాన్ని క్రమబద్ధం చేయడమే. స్వాతంత్ర్యం అనేది దేశంలోని ప్రతి వర్గమూ వ్యష్టిగాను, సమష్టిగాను అనుభవించినప్పుడుగాని సార్థకంకాదు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఏకభాషా, ఏక సంస్కృతులు పునాదిగా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని కోరినవి నేను పైన పేర్కొన్న పరీక్షకు నిలవని ఏ సిఫార్సులైనా క్రమవిరుద్ధమైనవనే నా అభిప్రాయం.

"కమిషన్ సభ్యులు ఒక ప్లానును సిద్ధపరచడానికి నియమించిన వాస్తుశాస్త్రజ్ఞుని వంటివారు. వారు సిద్ధపరచిన నివేదికపై తుదినిర్ణయం ప్రజలదే. ఈ నివేదికలోని నిర్ణయాలు వాటికి తెలిపిన కారణాలు కూడా కొన్నినెలల క్రితమే ప్రజలందరికీ తెలుసు.

"నేనీ సమస్యను మెజారిటీ, మైనారిటీ స్థితో చూడడంలేదు. బెల్గాం, కార్వార్ జిల్లాలలోని మరాఠీవారికి జరుగుతున్న అన్యాయం సంగతి కూడా నాకు తెలుసు. కాని ఈ సమస్య నైతికమైంది కాబట్టి రాజీ కుదరదు; మరొక మార్గం కూడా లేదు.

"పండిట్ నెహ్రూ న్యాయబుద్ధి కలవారు. అన్ని సంగతులు తెలిసినవారు గనుక పరిస్థితుల పరిణామాన్ని గ్రహించగలరు. బలవంతంగా 10 వ వంతు జనాభాతో దేనినీ ఒప్పించలేమని ఆయనకు తెలుసు. చట్టం చెల్లుబాటుకావడం ప్రజలు సమ్మతించినప్పుడే. మనం చట్టబద్ధంగాను, శాంతంగాను, అయితే దృఢంగాను పోరాడుదాము. మన ఐకమత్యమే మన విజయానికి తార్కాణం. చిన్న చిన్న విషయాలను మరచిపోదాం. మన వాంఛ న్యాయమైందని, మన ప్రజలు దృఢసంకల్పులని నిశ్చయంకలవాణ్ని గనుక నాకు విజయం తథ్యమని నా నిశ్చయం.

"సంయుక్త మహారాష్ట్రం ఆర్థిక ఉపపత్తులు పరిశీలించినవారికి ఆర్థిక సంపత్తి, అధికారం మహారాష్ట్రేతరులచేతిలోవుందనడం తెలుస్తుంది. పెట్టుబడిదారులమాటే నెగ్గింది. వారి ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలయాయి. గుజరాత్, మహారాష్ట్ర, ప్రస్తుత పరిస్థితిలో గుజరాత్ ప్రజల అభిప్రాయాలు గ్రహించినప్పుడు ఒక రాష్ట్రంగా వుండడం సంభవం కాదు.

"విద్వేషం తప్పదు. ప్రతివారికీ భవిష్యత్తులో ఆందోళన తప్పదు. ద్విభాషా రాష్ట్రం రాజ్యాంగ వ్యవస్థలో కేన్సర్‌వంటిది ఈ వ్యవస్థలో ధనవంతుల పైపే మొగ్గుచూపితే దేశ శాంతి సమైక్యాలు దయాలు విచ్ఛిన్నంకాక తప్పదు. బొంబాయిని కమిషన్ ద్విభాషారాష్ట్రంగాచేసి, పెట్టుబడిదార్లకు మాతృరాష్ట్రాన్ని ప్రసాదించింది."

మీరజ్ ప్రజల నిరసన

మీరజ్‌లో కమిషన్ నివేదికపట్ల కొందరు సంతోషం, కొందరు విషాదం ప్రకటించారు. సంయుక్త మహారాష్ట్ర వాంఛను తోసివేసినందుకు, బెల్గాం నగరంతోసహా బెల్గాంతాలూకాను కర్ణాటకులకు ఇచ్చినందుకు స్థానిక మహారాష్ట్రులు అసంతృప్తి ప్రకటించారు.

మరాఠీ ప్రజలకు జరిగిన అన్యాయం చట్టబద్ధంగాను, ప్రజాస్వామ్య విధానంతోను తొలగించుకొనడానికి ప్రయత్నించాలని ఈ వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

మహోత్తవర్గం ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను పూర్తిగా సమర్థిస్తున్నది.

పాలకపక్షానికి శ్రీ రామరక్ష: చటర్జీ విమర్శ

"రాష్ట్రాల పునర్నిర్మాణం దేశం మొత్తం మీద సహేతుకంగాజరుగుతుందని అనుకున్నదల్లా పాలకపక్షం అధికారానికి హామీ, కామ ఉత్తరప్రదేశ్ పెత్తనం వుండేరీతిగాను రాజకీయపు సర్దుబాట్లకింద పరిణమించింది" అని హిందూ మహాసభ అధ్యక్షుడు శ్రీ ఎన్. సి. చటర్జీ కమిషన్ నివేదికపై వ్యాఖ్య చేశాడు. ఆయన ఇంకా యిలా అన్నాడు.

"మహారాష్ట్రుల వాంఛను కమిషన్ ఎందుకు మన్నించలేదో అర్థంకావడంలేదు. విదర్భ రాష్ట్రాన్ని బొంబాయి, మరాఠీ జిల్లాలు రెండుగా ఎందుకు పెడుతున్నారో తెలీదు. కొత్త రాష్ట్రంలో గుజరాతీలు, మహారాష్ట్రులు చాలవరకు సమానంగా వుంటారు గనుక ఎప్పుడూ కయ్యానికి సిద్ధంగావుండే పరిస్థితిలోనే వుంటారు. ఒక్కొరిని తిరిగి చూస్తుందం ఎందుకో అర్థంకాదు. రెండు ఆంధ్ర రాష్ట్రాలు ఎందుకో అర్థం కావడంలేదు. ఉత్తర భారతంలోని తమ ఇష్టమైన రాష్ట్రానికి ఒకే ఆంధ్ర రాష్ట్రముంటే పోటీ వస్తుందని కాబోలు! బెంగాల్ విషయంలో పెద్ద న్యాయం జరుగలేదు. అత్యధికంగా బెంగాలీ వారుండగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కింద వుంచి పరిపాలనలోవున్న త్రిపురా అస్సాంకు బదిలీ చేయడమెందుకో? సరైకెల్లా, ఖార్స్వాన్‌లకు న్యాయం జరుగలేదు. పశ్చిమ బెంగాల్‌కు రోజూ వందలాదిగా వలస వస్తున్నారు. వీరందరి పునరావాసానికి తగినంత ప్రదేశం కావాలి. స్వాతంత్ర్యోద్యమంలో అగ్రశ్రేణిలో వున్న బెంగాల్, మహారాష్ట్రాలు బ్రిటిష్ పరిపాలనాకాలంలో ఎంతో కష్టాలకు గురయాయి. ఇప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలు కష్టపడడం విషాదకరం. ఏ ప్రజలైతే రెచ్చగొట్టబడ్డారో, ఎవరి వాంఛలైతే పూరించబడలేదో వారు ఇండియా పాలకుల బెదరింపులకు లొంగరు. విషయాలు పరిష్కారమైపోయి నట్టుగా అంగీకరించరు."

నర్సాపురం కాలేజీకి 20 వేలు విరాళం

బ్రాహ్మ మత ప్రచారకుని సతీమణిచే

నర్సాపురం, అక్టోబర్ 8—బ్రహ్మసమాజ ప్రచారకులు, నర్సాపురంలోని బ్రహ్మసమాజం స్థాపకులు స్వర్గీయ శ్రీ వాలావజ్జల లక్ష్మీనారాయణగారి సతీమణి రత్తమ్మగారు నర్సాపురం కాలేజీ భవనాల నిమిత్తం ఇరువది వేల రూపాయల విలువగల ఆస్తులను విరాళమిచ్చారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనికూడా పూర్తి అయింది.

కమ్యూనిస్టు పార్టీ సంతృప్తి

న్యూఢిల్లీ, అక్టోబర్ 10—భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అజయ్‌ఘోష్ ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు మొత్తంమీద "సంతృప్తికరంగానే వున్న" వన్నారు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల ప్రజలు కోరుతున్న భాషారాష్ట్రాలను ఆమోదించినందుకు ప్రతి ఒక్కరూ సంతసించగలరని కూడా అన్నారు.

రాజప్రముఖ్ గిరిని రద్దుచేయాలని రాష్ట్రాల మధ్య "ఏ", "బి", "సి" తరగతు లనే తారతమ్యాన్ని తొలగించాలని కమిషన్ సూచించడం హర్షణీయమే నన్నారు.

విశాలాంధ్ర నిర్మాణాన్ని వాయిదా వేయడం, ఢిల్లీ, మణిపూర్ ప్రజలకు ఓటింగ్ హక్కు లేకుండాచేయడం ఆ ప్రాంతాల ప్రజల విమర్శకు లోను కాగలవన్నారు.

సంయుక్త మహారాష్ట్ర వాంఛను నిరాకరించడం ఒక్కటే నివేదికలో పూర్తిగా ప్రతిఘటించవలసిన విషయ మన్నారు అన్ని పక్షాలు కోరుతూ వుండగా, దానినే కమిషన్ తిరస్కరించడం పూర్తిగా అసమంజస మన్నారు.

మహా గుజరాత్, పంజాబీ రాష్ట్రాలను సిఫారసు చేయలేదన్నారు. ఈ ప్రాంతాల విషయమై కమిషన్ చేసిన సిఫారసులు భాషాప్రయుక్త రాష్ట్ర విభజన సిద్ధాంతాన్ని తృణీకరించడమే కాగలదన్నారు. ఈ లోపాలను సవరించి, నివేదికలోని సిఫారసులు అమలు జరపబడగలవని కమ్యూనిస్టు పార్టీ ఆశిస్తున్నదని కూడా పార్టీ కార్యదర్శి అన్నారు.

ఆంధ్ర బాలానంద సంఘం కృషి

శ్రీ రామమూర్తిగారి ప్రశంస

మద్రాసు, అక్టోబర్ 10—స్టాలింగ్ కమిషన్ ప్రాంతీయ సంఘాలవారు శ్రీ ఎస్. వి. రామమూర్తిగారు నిన్న సాయంత్రం ఇక్కడ ఆంధ్ర బాలానందసంఘ వార్షికోత్సవానికి అధ్యక్షతవహిస్తూ, బాలబాలికల సర్వతోముఖ వికాసానికి ఆ సంఘం చేసినకృషిని ప్రశంసించారు.

"హోటల్ దాసప్రకాష్" లో జరిగిన ఈ ఉత్సవానికి నగర ప్రముఖులు, పెక్కుమంది బాలబాలికలు హాజరైనారు. కార్యదర్శి శ్రీమతి ఎస్. కామేశ్వరిగారు శ్రీ రామమూర్తిగారికి, ఇతరులకు స్వాగతం చెప్పారు.

సంఘాధ్యక్షులు శ్రీ ఎస్. రాఘవరావుగారు వార్షిక నివేదికను సమర్పిస్తూ, కొద్దిమంది బాలబాలికలతో ప్రారంభింపబడిన ఈ సంఘం రాష్ట్ర సంఘంగా అభివృద్ధిచెందినదని, ప్రస్తుతం 977 మంది బాల సభ్యులు కలరని, సుమారు 80 మంది అసోసియేట్ సభ్యులు కలరని పేర్కొన్నారు.

శ్రీరామమూర్తిగారు మాట్లాడుతూ, ఈ సంఘం చేసిన అమోఘకృషిని వార్షిక నివేదిక సూచిస్తున్నదని, బాలబాలికల సర్వతోముఖ వికాసానికి ఆ సంఘం నిర్వహించని కార్యక్రమమే లేనట్టు కనిపిస్తున్నదని ఈ సంఘ కార్యకర్తలు ప్రజోద్యమాన్ని సృష్టించారని తెలిపారు. తర్వాత జరిగిన వినోద ప్రదర్శనాలలో నగరంలోని వివిధ శాఖలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. సంయుక్త కార్యదర్శి శ్రీ డి. జి. శర్మగారు వందన సమర్పణ చేశారు.

పంజాబు వరదబాధితుల సహాయనిధికి ప్రెసిడెంట్ ప్రసాద్ 1,500 రూపాయలు విరాళ మిచ్చారు.

(8 వ కాలం తరువాయి)

6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఆర్. స్వామినాథన్; 7-45 ఆరీఫ్ రవూఫ్: గీత్, ఘజల్; 8-0 (ఆం. హిం. వా); 8-30 ఖయాల్; 8-45 ఆరీఫ్ రవూఫ్ (ఘ); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 శ్రీసంసార్; 1-45 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 ఖయాల్; 6-0 ఘులామ్ మహ్మద్‌ఖాన్: ఖయాల్, తుమ్రీ; 6-30 (రి). 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-(పిల్లలకు); అనచనగా: కథ; ఏనుగొచ్చింది (రి); అన్నయ్య కబుర్లు-ఇది మీకు తెలుసునా?; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—మాతా శిశువులు: గర్భిణీ స్త్రీ—ప్రసంగం; శిరోమణి రామాయణపఠనము; వార్తలు, అభిప్రాయాలు; బజారుధరలు, వాతావరణం; 8-0 ప్రస్తుత విశేషం-సమీక్ష (ఉ); హారూన్‌ఖాన్ షెర్వానీ; 7-15 ఆరీఫ్ రవూఫ్ (ఘ); 8-30 (స్టూ. రి); 9-0 (ఆం.ఉ.వా); 9-30 ఆర్. స్వామినాథన్; 10-0 సంగీత ప్రశ్నావళి-నిర్వహణ: ఉపద్రష్ట కృష్ణమూర్తి; 10-30 ప్రసార సమాప్తి.

రేడియో

(అక్టోబర్ 13తే, గురువా

విజయవాడ: 357.1 మీటర్లలో

6-50 స్వాగతం; 6-55 ప్రసార వి; 7-0 (తె. వా); 7-15 మద్రాసు; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆ; మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె; మద్రాస్ ఎ వలె; 1-40 (హిం. తె. వా) (రి); సాయంత్రం: 5-30 టి. స యణశాస్త్రి (వీ); 6-0 సంగీత శిక్షణ; ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రక వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్య విశేషాలేమిటి? వ్యవసాయగోష్ఠి; వీర: రామదాసు కీర్తన; ప్రకటనలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 పిల్ల కార్యక్రమం — గీతావళి; 7-30 పూర్వోత్తరాలు కొంతం—ప్రసంగం (నుండి రిలే); 7-45 (రి); 8-0 పరిణయం — హరికథా కాలక్షేపం; వెంకటశాస్త్రి; 9-0 (ఆం. వా); 9-15 9-30 (రి); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో

6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం కాంచీపురం కె. నాగళయనం (గా); (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 నటరాజన్ (వీ); 1-0 మహిళామం సువ్విపాట; ఆంధ్రవిదుషీమణులు: గం —ప్రసంగం; కావ్యనాయికలు: ద్రౌపది — ప్రసంగం; 1-30 (రి); (హిం. వా); 1-50 (రి); 4-30 సాయంత్రం 5-30 వి. మాణిక్యం 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి 6-25 కె. శంకరిఅమ్మాళ్; 7-0 (స్టూ. 7-30 నిలయవిద్వాంసుడు (క్లా); 9-0 (రి); 9-15 తిరుచ్చివలె—బి. జ్ఞానం నారాస్వామి (గా); 9-45 (స్టూ.రి); 10-0 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో

7-0 (తె. వా) — వాతావరణ సూచన; (స్టూ. రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్న 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 వా); 2-0 నిలయవిద్వాంసుడు (వే); అంబాసముద్రం కృష్ణమూర్తి; 4-0 డి. —దీక్షితర్ కృతులు; సాయంత్రం: (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావర వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ప్రాం వార్తలు; 6-25 (స్టూ. రి); 6-30 గ్రామ కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రా స్థుల కార్యక్రమం; 7-30 పుట్టుపూర్వోత్తరా కొంతం—ప్రసంగం; 7-45 (రి); 8-15 రా తానం, పల్లవి — ఈమని శంకరశాస్త్రి మద్రాసు ఎ. కణ్ణన్ (మృ); 9-0 (ఆం.వా) 9-15 ప్రసంగం (ఆం); 9-30 కోటీశ్వర అయ్యర్ మేళకర్త కీర్తనలు — ఎన్. వి. ఎస్. వైదేహి, 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి

హైదరాబాద్: 411.0 మీటర్లలో

(మిగతా 7 వ కాలంలో)

విటమిన్‌తో పూరితమైనవి
PG. 55-2



సర్వీస్ సంగతి చెప్పాలంటే...
మార్ఫక్ ల్యూబ్రికేషన్ సర్వీస్ చేస్తే మీ కారు చాలాకాలం పనిచేస్తుంది. అది విశిష్టం పనిచేయడం కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన సరియైన ల్యూబ్రిక బద్ధమైన వ్యవధులలో ల్యూబ్రికేషన్ జరగడానికి అవకాశమిచ్చే ప్రత్యేకంగా రూపొందించి, అభివృద్ధి చేయబడ్డది. కాల్టెక్స్ కేంద్ర లలో అనుభవ శాలులైన మోటార్ మెకానిక్కులు తోచినట్లు గాక నిర్దిష్ట వివరణ పత్రాన్ని బట్టి మీ కారును ల్యూబ్రికేట్ చేస్తారు.
మీ కారుకు ఒక సర్వీస్ నివ్వండి మీ మైత్రికోరే కాల్టెక్స్ వ్యాపారస్థునితో క్రమం తప్పని మార్ఫక్ ల్యూబ్రికేషన్ సర్వీస్‌కు ఏర్పాటు చేసుకోండి ఇది ఏకారులోనైనా దాని ఉత్కృష్టతను తేటపరచగలదు.
కాల్టెక్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్
CALTEX
MARFAK Lubritection

తక్కువ రాబడిగల వర్గాలకు గృహవసతి

సహకారసంఘాల రిజిస్ట్రార్ ప్రతిపాదనకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం

కర్నూలు, అక్టోబర్ 10—తక్కువ రాబడిగల వర్గాలకు గృహనిర్మాణ పథకం మలుకు కేంద్ర ప్రభుత్వం అప్పుకింద ఇచ్చిన 35 లక్షల రూపాయల వినియోగానికి సహకార సంఘాల స్టేట్ రిజిస్ట్రార్ చేసిన ప్రతిపాదనను ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలోని 35 మునిసిపాలిటీలలోను, ఎంపికైన ఐదు మేజర్ పంచాయతీలలో తక్కువ రాబడిగల వర్గాలకు గృహవసతి కల్పించడానికి పథకం అమలుపరచబడుతుంది.

ఈ విషయాన్ని నేడిక్కడ సహకారశాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు వెల్లడిస్తూ, కేంద్రప్రభుత్వం ఆంధ్రకు 35 లక్షల రూపాయలను కేటాయించిందని, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విజయవాడ పట్నాలలో తక్కువ రాబడిగల కుటుంబాలకు గృహవసతి కల్పనకు పథకాన్ని అమలుపరచే నిమిత్తం మొదట్లో ఆ సొమ్ము సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు యివ్వబడిందని ప్రకటించారు.

ఈ అయిదు పట్నాలలోని ప్రజలు ఈ విషయంలో అంత శ్రద్ధ చూపలేదని, అందుచేత రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలోను, ఐదు మేజర్ పంచాయతీలలోను పథకాన్ని అమలు పరచాలని, గడువులోపల-1956 మార్చి 31 వ తేదీ లోగా సొమ్మును ఖర్చు చేయడానికి ఈ చర్య అవసరమని రిజిస్ట్రార్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది.

ఈ పథకం కింద ఒక్కొక్క దరఖాస్తుపై 4100 రూపాయలు అప్పుగా యివ్వబడుతుంది. ఈ అప్పును 25 సాంవత్సరిక వాయిదాలలో చెల్లించవలసి వుంటుంది.

మురికిపేటల నిర్మూలనానికి పథకాలను అమలుపరచే నిమిత్తం రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు మునిసిపాలిటీలకు 6.5 లక్షల రూపాయల సొమ్ము కేటాయించబడిందని, ఆ పథకాల కింద మునిసిపాలిటీలస్థలాలు సేకరించ బడగలవని, ఈ స్థలాలు మురికిపేటలలో నివసిస్తున్న వారికి ఇళ్ళు కట్టుకొనడానికి ఇవ్వబడగలవని, మురికిపేటల నిర్మూలనానికి కేటాయించబడిన సొమ్ముకూడా 1956 మార్చి 31 వ తేదీనాటికి ఖర్చు చెయ్యవలసి వుందని, ఈ మూడు మునిసిపాలిటీలు మాత్రమే పథకాలను రూపొందించినందున వాటికి సొమ్ము కేటాయించబడిందని మంత్రి శ్రీ సంజీవయ్యగారు పేర్కొన్నారు.

విశాఖపట్నంలో విమానాలు ఆగని వైనం

మద్రాసు, అక్టోబర్ 11—మద్రాసునుంచి కలకత్తావెళ్ళే ఇండియా ఎయిర్‌లైన్స్ విమానంగాని, కలకత్తానుంచి మద్రాసు వచ్చే విమానంగాని నేడు విశాఖపట్నంలో దిగలేదు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడమే దీనికి కారణం.

కృష్ణపై, తుంగభద్రపై వంతెనల నిర్మాణంతో రోడ్డు రవాణా అభివృద్ధి

-గుంటూరులో మంత్రి శ్రీ అళగేశన్ ప్రకటన

గుంటూరు, అక్టోబర్ 8—

కృష్ణా, తుంగభద్ర నదులపై వంతెనల నిర్మాణం పూర్తికావడంతో రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందగలవని కేంద్ర రవాణాశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఒ. వి. అళగేశన్‌గారు నిన్న ఇక్కడ చెప్పారు.

భారతీయ వాణిజ్యమండలివారు సమర్పించిన మెమొరాండానికి సమాధానమిస్తూ, కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ అళగేశన్‌గారు ఇంకా యిలా అన్నారు:—

"రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరచడానికి అనుసరించవలసిన విధానాల గురించి ఇండియా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం కూడా కొంత శ్రద్ధను కనపరచింది. రైల్వే రవాణాలో రద్దీని తగ్గించడానికి ఇండియా ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకొనబోతున్నది. అందువల్ల దేశం మొత్తంమీద ఇతర రవాణా సౌకర్యాలు వృద్ధి పొందగలవు."

"ద్వితీయ పంచవర్ష ప్రణాళికక్రింద రైలు మార్గాల పునరుద్ధరణకే అధిక ప్రాధాన్యమివ్వాలని మొదట్లో సూచించబడింది. అయితే, ఇప్పుడు దేశంలోని రవాణా సౌకర్యాల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని భావించబడుతున్నది. అందులో రోడ్లను, జల మార్గాలను అభివృద్ధి పరచడానికి కూడా తగు కృషి జరుపబడుతుంది. అట్టి సౌకర్యాల అభివృద్ధికి దేశంలో ఎన్నో అవకాశాలు కలవు. ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద నదులు, జల మార్గాలు కలవు. ఆ నదులపై వంతెనలు నిర్మించబడినప్పుడు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందగలవు. కృష్ణా నదిపై రోడ్డు రెగ్యులేటర్ నిర్మాణం కొనసాగుతున్నది. నిర్ణీతకాలంలో ఆ పని పూర్తి కాగలదని భావిస్తున్నాను. గౌతమిపై వంతెన నిర్మాణంకూడా మంజూరు అయినట్టే. ఈ వంతెన నిర్మాణ కార్యక్రమం త్వరలో ప్రారంభించ బడగలదు కూడా వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణం విషయమై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతున్నది. ఆ దర్యాప్తు ముగిసినవెంటనే వంతెన నిర్మాణం ప్రారంభించబడుతుంది. గత ఏడాదిలో ఆంధ్ర రాజధానికి వెళ్లాను. తుంగభద్రపై కర్నూలుకు దగ్గరలో జాతీయ రహదారికి వంతెన కట్టాలని ఆ పట్టణ నిర్ణయం తీసుకోబడింది. తుంగభద్ర, కృష్ణా నదులపై వంతెనల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇండియా ప్రభుత్వం సమ్మతించింది. తుంగభద్రపై వంతెన నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్నది. కృష్ణపై వంతెన నిర్మాణానికి తగు కార్యక్రమం నిర్ణయించబడింది. ఈ వంతెనల నిర్మాణంతో రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందగలవు. రైల్వే రవాణాలో రద్దీ తగ్గడానికి అవి తోడ్పడగలవు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో వ్యాగన్ల వేగాన్ని హెచ్చించడానికి తగు చర్యలను తీసుకొనడమేకాక రైల్వే రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరచడానికి కూడా తగు ప్రాధాన్యం యివ్వబడింది."

"బెజవాడ-మద్రాసు లైన్‌పై జమిలి రైలు మార్గాన్ని నిర్మించడం అత్యవసరమని భావించబడింది.

"ఈ కార్యక్రమం వాయిదా వెయ్యబడజాలదు. మద్రాసు, బెజవాడల మధ్య జమిలి రైలుమార్గాన్ని నిర్మించాలి; లేదా కాజీపేట నుంచి గూడూరువరకో లేదా, నెల్లూరు వరకో అదనంగా రైలుమార్గాన్ని నిర్మించాలి. ఈ రెండు కార్యక్రమాలలో ఏదో ఒకటి తప్పకుండా నిర్వహింపబడాలని నిర్ణయించబడింది. రవాణా సౌకర్యాల అభివృద్ధికి రూపొందించబడిన పథకాలను ప్లానింగ్ కమిషన్ మంజూరు చెయ్యగలదనే భావిస్తున్నాను. ఈ పథకాల అమలుకు 1500 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. ప్లానింగ్ కమిషన్‌వారు ఈ మొత్తాన్ని తగ్గించరనే నేను ఆశిస్తున్నాను. బెజవాడ రైల్వే యార్డు పునర్నిర్మాణ కార్యక్రమం కొనసాగుతున్నది. అందుకు 89 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. కొత్త రైలుమార్గాలు కూడా నిర్మింపబడుతున్నవి. కోస్తా ప్రాంతంలోని మీటర్‌గేజ్ మార్గాలను బ్రాడ్‌గేజ్ మార్గాలుగా మార్చాలని ప్రతిపాదించబడింది. ఆంధ్ర ప్రభుత్వం కొన్ని కొత్త రైలుమార్గాలను సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదనలు పరిశీలించబడుతున్నవి. ఇంకా ఎట్టి నిర్ణయం చెయ్యబడలేదు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 2400 మైళ్ళ పొడవున జంట రైలుమార్గాన్ని నిర్మించాలని, 3000 మైళ్ళపొడవున కొత్త రైలు మార్గాలను నిర్మించాలని ప్రతిపాదించబడింది. రైల్వేల ప్రణాళిక ప్రమాణం తగ్గించబడిందంటే కొత్త రైలుమార్గాల నిర్మాణాన్ని అనుకున్న విధంగా కొనసాగించడం సాధ్యం కాదు."

వైశ్యలోను, యార్డులలోను దొంగతనాల గురించి చెయ్యబడిన ఫిర్యాదుల విషయమై ప్రస్తావిస్తూ, వాచ్ అండ్ వార్డుశాఖ ఏర్పాటుతో దొంగతనాల సంఖ్య పడిపోయిందని, పొగాకు, నూనెలు, బెల్లం వగైరాల ఎగుమతికి తగు సౌకర్యాలను కల్పించాలన్న సమస్య పరిశీలించబడుతున్నదని, 500 టాంక్ వ్యాగన్ల సప్లయికి ఆర్డర్లు యివ్వబడినవని, అవి దిగుమతి కావడంతో ప్రస్తుతం అనుభవిస్తున్న చిక్కులు తొలగిపోగలవని, వర్తకుల సహకారంతో రవాణా సౌకర్యాలను అభివృద్ధిపరచడం సాధ్యం కాగలదనే తాను ఆశిస్తున్నానని, కేంద్ర రవాణాశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ అళగేశన్ పేర్కొన్నారు.

భారతీయ వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ మద్ది సుదర్శనంగారు కేంద్ర డిప్యూటీ మంత్రికి మెమొరాండం సమర్పించారు.

బొంబాయిలోని సిగరెట్టు ఫ్యాక్టరీలకు గుంటూరునుంచి పొగాకు సప్లయి చేయబడుతున్నదని, గుంటూరునుంచి బొంబాయికి పొగాకుసప్లయిల కోసం నెలకు కనీసం 400 లేదా 500 వ్యాగన్లు అవసరమని, రైల్వే అధికారులు ప్రస్తుతం 8 వ్యాగన్లను మాత్రమే నెలకు కేటాయిస్తున్నారని, అందువల్ల దాదాపు 40 మొదలు 50 లక్షల రూపాయల విలువగల పొగాకుగుంటూరునుంచి ఎగుమతి కాకుండా నిలిచిపోతున్నదని, కాజీపేటగుంటూరుబొంబాయి మధ్య తిరిగే వ్యాగన్ల సంఖ్యను హెచ్చించాలని, గుంటూరులో ఓవర్‌బ్రిడ్జిని నిర్మించాలని మెమొరాండంలో పేర్కొనబడింది.

గుంటూరులో ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి నిర్ణయం తీసుకొనబడిందని, ఈ సందర్భంలో తగు చర్యలు తీసుకొనబడుతున్నవని కేంద్ర డిప్యూటీ మంత్రి చెప్పారు. దక్షిణ రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఏ. రామచంద్రరావు, బెజవాడలోని డి. టి. ఎస్. శ్రీ శ్రీనివాసాచారిగార్లు కూడా సమావేశానికి హాజరైనారు. శ్రీ డి. ఎస్. మూర్తిగారు వందన సమర్పణ చేశారు.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ

రాష్ట్రభాషా పరీక్ష ఫలితాలు

మద్రాసు, అక్టోబర్ 11—గత ఆగస్టులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించిన రాష్ట్రభాషా పరీక్షలో ఆంధ్ర ప్రాంతంలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లు కింద ప్రచురిస్తున్నాము:

ఫస్టుక్లాసు:

1205 74 76 78 97 1393 1438 59 1570 87 91 1620 59 1722 42 1803 89 1909 62 63 70 90 2134 2305 10 39 51 52 62 65 మరియు 89.

సెకండుక్లాసు:

1173 74 77 80 85 86 88 89 95 96 98 99.

1204 06 11 12 14 17 19 22 24 25 28 30 33 36 38 42 45 నుంచి 49 51 52 54 నుంచి 58 62 63 64 68 70 71 73 77 79 నుంచి 87 90 91 92 94 99.

1303 08 10 11 14 15 17 నుంచి 24 26 27 29 31 33 34 35 39 40 41 43 44 46 నుంచి 49 51 53 54 55 58 59 60 64 67 నుంచి 71 73 74 75 78 79 82 83 84 87 89 నుంచి 92 94 నుంచి 97.

1400 01 03 04 06 10 14 16 19 20 21 24 26 27 33 35 36 37 39 42 43 47 51 53 58 63 64 66 68 74 నుంచి 78 80 86 89 90 91 93 94 97 99.

1500 01 03 04 06 07 09నుంచి 15 17 19 22 23 24 26 30 34 37 39 నుంచి 42 45 46 47 49నుంచి 52 55 58 61 63 65 68 69 73 74 75 78 81 నుంచి 86 88 90 92 93 94 97.

1600 03 04 07 నుంచి 10 13 నుంచి 16 18 19 21 22 23 25 27 35 36 38 40 44 నుంచి 49 51 55 58 60 62 65 66 67 72 75 76 77 79 80 84 85 89 90 95 97 98.

1702 03 10 19 20 21 28 29 30 35 37 38 39 43 నుంచి 47 49 50 51 53 63 64 65 70 71 72 74 75 78 83 84 86 88 89 90 92 93 96 98 99.

1801 02 04 06 నుంచి 09 11 14 15 16 20 23 30 32 35 36 37 39 45 46 47 51 53 నుంచి 56 58 60 నుంచి 64 67 70 74 78 81 నుంచి 88 91 నుంచి 97.

1900 02 03 04 07 11 13నుంచి 17 25 నుంచి 29 31 33 నుంచి 39 41 నుంచి 44 46 48 నుంచి 51 53 54 55 61 64 65 69 71 73 74 75 77 79 నుంచి 83 85 నుంచి 88 92 94 95 98.

2000 01 03 06 నుంచి 09 11 13 15 నుంచి 18 21 24 26 29 నుంచి 33 35 37 41 42 43 46 నుంచి 51 53 54 57 61 63 64 66 67 70 నుంచి 73 76 77 80 81 82 84 85 89 90 92 96.

2106 08 09 11 14 నుంచి 17 19 22 26 29 30 32 33 35 40 నుంచి 43 51 54 58 59 64 67 71 72 74 నుంచి 78 81 84 88 92 నుంచి 95 98.

2200 02 03 04 06 08 నుంచి 12 17 నుంచి 22 24 25 26 27 30 31 33 35 38 39 40 43 45 47 50 52 నుంచి 55 58 నుంచి 63 66 68 69 70 72 నుంచి 75 77 నుంచి 81 83 84 85 89 నుంచి 95.

2300 01 03 06 07 17 19 20 23 24 25 28 31 33 34 37 38 42 44 45 50 53 56 57 60 64 66 67 68 70 73 75 నుంచి 78 81 82 83 85 87 88 91 94 96 97 98.

2402 03 మరియు 08.

మద్రాసు సిటీ

ఫస్టుక్లాసు:—

2635 2742 71 84 93 2824 75 2934 39 61 73 74 79 3026 54 58 78 మరియు 86.

సెకండుక్లాసు:—

2591 నుంచి 93 97 98.

2600 01 03 నుంచి 05 07 08 12 14 నుంచి 18 22 24 నుంచి 34 36 నుంచి 42 44 45 50 52 55 56 58 60 63 నుంచి 66 69 72 73 76 నుంచి 82 84 నుంచి 89 91 92 94 97 నుంచి 99.

2701 నుంచి 04 06 నుంచి 10 12 14 17 22 నుంచి 26 28 29 31 నుంచి 34 37 38 40 43 46 48 నుంచి 51 53 నుంచి 55 58 60 62 63 65 నుంచి 70 72 73 75 నుంచి 77 80నుంచి 83 85 నుంచి 88 90 నుంచి 93 96 నుంచి 99.

2800 నుంచి 03 11 12 15 17 18 23 25 26 29 32 34 37 నుంచి 39 41 42 44 నుంచి 46 51 55 56 61 65 68 నుంచి 70 76 నుంచి 81 83 85 87 89 నుంచి 91 93 96 97.

2903 07 12 14 నుంచి 19 21 23 25 నుంచి 28 33 35 నుంచి 38 41 నుంచి 47 50 54 నుంచి 57 59 62 63 67 నుంచి 72 75 నుంచి 78 80 నుంచి 83 85 నుంచి 88 90 నుంచి 96 98.

3000 02 నుంచి 07 09 10 12 నుంచి 15 17 నుంచి 25 28 నుంచి 30 32 34 35 37 40 42 నుంచి 48 51 53 55 నుంచి 57 59 నుంచి 61 63 64 67 నుంచి 69 72 73 75 79 80 82 84 85 87 89 91 92 94 నుంచి 98.

3100 నుంచి 10 మరియు 3236.

హైదరాబాద్

సెకండుక్లాసు:—

3117 18 22 నుంచి 25 27 28 31 32 37 39 నుంచి 43 45 నుంచి 47 51 56 నుంచి 58 64 66 69 నుంచి 71 74 76 77 81 మరియు 88.

ఇతర ప్రాంతాలు:

ఫస్టుక్లాసు:—లేదు.

సెకండుక్లాసు:—

3194 98.

3205 07 08 13 14 మరియు 16.

రేపల్లె తాలూకాలో మలేరియా

వైద్య సౌకర్యంలేదని ప్రజల ఆందోళన

రేపల్లె, అక్టోబర్ 8—రేపల్లె తాలూకా, చోడాయపాలెం, పిర్యాదుతోపాటు సింగుపాలెం, గుమ్మడి, గాదెవారిపాలెం, నడిగొండ, ఇంకా కొన్ని గ్రామాలలో మలేరియా వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నది. ప్రజానీకం చాలా బాధలు పడుతున్నారు. అచ్చట వైద్య సౌకర్యాలు కూడా లేవు. ఇతర ప్రదేశాలకు వెళ్ళి వైద్య సౌకర్యం చేయించుకొనే అవకాశం వారికి లేదు.

ఇదివరకు రేపల్లెలోవున్న మలేరియా డిపార్టుమెంటు ఇప్పుడు బాపట్లకు మార్చారు. అందువల్ల ఆ ప్రాంతంలోని ప్రజానీకం తగిన వైద్య సౌకర్యములు లేక బాధలకు లోనై తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు.

సహకార సంఘాల సమర్థ నిర్వహణ

సేవాపరాయణులు కావాలని రిజిస్ట్రార్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారి ప్రబోధం

మారుటేరు, అక్టోబర్ 8—ఆంధ్రరాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారు తన పశ్చిమ గోదావరి పర్యటన సందర్భంలో యిచ్చటికి సమీపాన వున్న పెనుగొండకు మొన్న వచ్చారు.

ఆయనకు జిల్లాకేంద్ర సహకార బ్యాంకి అధ్యక్షులు ప్రముఖ సహకారవాది శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడు (యం. యల్. ఎ.) గారు స్వాగతమిచ్చారు.

రిజిస్ట్రార్ వెంట లాండు మార్టిగేజ్, డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ కె. యల్. నరసింహంగారు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకి డైరెక్టర్ శ్రీ బలరామరాజుగారు మున్నగువారు కలరు.

శ్రీ లక్ష్మయ్యనాయుడుగారు రిజిస్ట్రార్ గౌరవార్థం విందు చేశారు. తర్వాత స్థానిక ప్రైమరీ భూమి తనఖాబ్యాంకి కార్యాలయానికి రిజిస్ట్రార్ వెళ్ళి సదరు బ్యాంకి సాధక బాధకాలు తెలుసుకున్నారు. రైతులకు అప్పు యివ్వడంలో జరుగుతున్న అమితమైన ఆలస్యం ఒక సమస్యగా పరిణమించిందని, సదరు ఆలస్యాన్ని అరికట్టడానికి వార్షిక సమావేశాలలో ఆలోచనలు జరుగుతున్నప్పటికీ సరియైన సమస్యా పరిష్కారం జరగలేదని, అది తనకు అసంతృప్తి కలిగించిందని వెల్లడించారు.

రిజిస్ట్రార్ రాకను పురస్కరించుకొని బ్యాంకి అధ్యక్షులు శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడుగారికి ఒక సన్మానపత్రం బ్యాంకి తరఫున శ్రీ అత్యం కామరాజు సమర్పించారు. తర్వాత రిజిస్ట్రార్ శ్రీ లక్ష్మయ్యగారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

అనంతరం స్థానిక సహకార హార్డువేర్ సొసైటీని సందర్శించి, సదరు సొసైటీ ప్రస్తుత పరిస్థితికి దిగజారవలసి వచ్చిన కారణాలను తెలుసుకొని సదరు సంఘాభివృద్ధికి సహాయపడగలనని చెప్పారు.

తర్వాత స్థానిక మినర్వా టాకీసులో బహిరంగసభ జరిగింది. సభకు శ్రీ జె. లక్ష్మయ్యనాయుడుగారు అధ్యక్షత వహించారు.

సభకు గ్రామ సహకార సంఘాల అధ్యక్షులు, సహకారవాదులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకి డైరెక్టర్లు, మార్కెటింగ్ సొసైటీ ప్రతినిధులు హాజరయ్యారు.

స్థానిక ప్రైమరీ భూమి తనఖా బ్యాంకి, జిల్లా కేంద్రసహకార బ్యాంకి,మార్టేరు బ్రాంచి ఏరియాకు చెందిన సహకార సంఘాలు ఆత్తిలి, నరసాపురం, ఆచంట, పెనుగొండ సహకార సంఘాల సమ్మేళనముల తరఫున రిజిస్ట్రార్‌కు సన్మాన పత్రాలు సమర్పించబడ్డాయి.

సన్మానపత్రాలకు కృతజ్ఞత తెలియజేస్తూ శ్రీ సుబ్రహ్మణ్యం నాయుడుగారు ఇలా చెప్పారు:

"ఆంధ్రరాష్ట్రావతరణ తర్వాత ప్రజలకు సహకార సంఘాలద్వారా ఎక్కువ సౌకర్యాలు చేయవలసి వచ్చింది. ప్లానింగ్ కమిషన్‌లో సహకార సంఘాల పురోభివృద్ధికి విశిష్ట స్థానాన్ని యిచ్చారు. గ్రామ పరపతి సంఘాలు 50 సంవత్సరాలనుంచి పనిచేస్తున్నప్పటికీ, రైతులకు సదరు సంఘాల ద్వారా జరిగిన సహాయం అత్యల్పం. రిజర్వు బ్యాంకి నియమించిన గ్రామ సహకార పరిశీలక సంఘం నివేదిక ప్రకారం సహకార సంఘాల ద్వారా రైతులకు జరిగిన సహాయం అత్యల్పం నూటికి మూడు రూపాయలు మాత్రమే అప్పులుగా యివ్వబడుతూవున్నవి తక్కిన రాష్ట్రాల కంటె ఆంధ్రరాష్ట్రం సహకార సంఘాలలో కొంచెం మెరుగు.

"నూటికి 50 గ్రామ సహకార సంఘాలు నష్టంలో నడుస్తున్నందున చిన్న సంఘాలను రద్దుచేసి, నాలుగైదు గ్రామాలకు కలిసి ఒక పెద్ద సంఘాన్ని స్థాపించి, మూలధనాన్ని హెచ్చుచేసి, తర్ఫీదు పొందిన మంచి మేనేజరు నియమించి రైతులకు ఎక్కువ సౌకర్యాలు చేకూర్చాలని పరిశీలన కమిటీ సిఫార్సు చేసింది".

ఆంధ్ర రాష్ట్రంలోవున్న 15 కేంద్ర సహకారబ్యాంకిలకు రిజర్వు బ్యాంకి అప్పు యివ్వనందున, డబ్బు కొరతలేదని సంఘాలు సక్రమంగా పనిచేయాలంటే సహకార సేవాపరాయణులైన వ్యక్తులు మాత్రమే కొరతగా వున్నారని, గ్రామ పంచాయతీలను పరిపాలించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారే కాని సహకార సంఘాలలో సభ్యులైనా చేరడానికి మాత్రం ప్రజలు వెనుకాడుతున్నారని, యిట్టి వైఖరి గ్రామాభివృద్ధికి హానికరమని ఆయన వక్కాణించారు.

ధనికులు సహకార సంఘాలకు దూరంగా వుంటున్నందుకు తన విచారాన్ని ప్రకటిస్తూ సదరు సంఘాలలో తమ ధనాన్ని స్వల్ప వడ్డీలకు దాయడం ద్వారా గ్రామాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడగలరని, అపరిమితమైన వడ్డీలను గుంజుకోవడం అన్యాయమని, చట్టం ద్వారా వడ్డీ వ్యాపారస్థులకు తమ వ్యాపారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చట్టం చేస్తుందని, అలాంటప్పుడు తన ధనాన్ని సహకార సంఘాలలో వేసి పేద ప్రజల మన్ననలకు పాత్రులు కండని హితవు గరిపారు.

పరిమితి లేని పూచీగల సంఘాల్లో చేరితే తమకేమి ముప్పువాటిల్లునో అన్న భయం చేత ధనికులు ముందుకు రావడం లేదని పరిమిత పూచీగల-పెద్ద సంఘాలలో చేరి ప్రజాశ్రేయస్సుకు పాటు పడమని హెచ్చరించారు.

గ్రామ సహకార సంఘాల భద్రతను తెలియజేస్తూ జర్మన్ రైతులు వాణిజ్య బ్యాంకులలో తాము దాచుకున్న ధనానికి భద్రత లేదని గుర్తించి సదరు డబ్బును తీసివేసి తమ ప్రతినిధులచే నడపబడుతూవున్న గ్రామ సహకార బ్యాంకిలో వేసుకున్నారని, ఏ ప్రమాదం వచ్చినా తమ ప్రతినిధులు తమ కన్యాయం చేయరనే దృఢ విశ్వాసమే దానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

సహకార సంఘాల స్థాపనలోను, సక్రమంగా నడవడంలోను ఆంధ్రలో అగ్రస్థానాన్ని సంపాదించుకొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ స్కీమును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిశ్చయించిందని వెల్లడించారు. ఈ సందర్భంలో సదరు జిల్లాలో సహకారసంస్థల పురోభివృద్ధికి నిత్యమూ కృషిచేస్తూ చిక్కు సమస్యలలో వున్న సహకార సంస్థలకు సారథ్యం వహించి సక్రమ పరిపాలనకు తీసుకొని రావడంలో సిద్ధహస్తులైన శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడుగారిని అభినందించారు.

అనంతరం ఆంధ్రా రిజిస్ట్రార్ మార్టేరు మీదగా ఆచంట వెళ్ళారు.

ఆంధ్ర ఆయుర్వేద నిధికి విరాళాలు

ఆంధ్ర మహాజనులకు డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి విజ్ఞప్తి

మద్రాసు, అక్టోబర్ 8—డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"ఆయుర్వేద చికిత్సా పద్ధతి మొత్తంమీద అన్ని చికిత్సా పద్ధతులకంటె మనదేశపు ప్రజలకు శ్రేష్ఠమైనదని 45 సంవత్సరాలకు మించిన అనుభవంమీద నేను చెప్పగలను. ఇల్లు చెప్పుటచేత అభివృద్ధికరములగు మార్పులవసరం అక్కరలేదని నా అభిప్రాయం కాదు.

"శైశవదశలో నున్న ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం బడ్జెట్టు లోటు మున్నగు కారణాలచేత తక్షణం ఆయుర్వేదాభివృద్ధికి తోడ్పడజాలకున్నది. ప్రజలే తమకుతాము సహాయపడవలసివున్నది. ఆయుర్వేదం ఇప్పటికిని నూటికి 90 మంది ప్రజల నిత్యావసరాలకు ఉపయోగపడుతున్నది.

"గురుకుల పద్ధతులను ప్రోత్సాహించడం. ఆయుర్వేద పాఠశాలలను, కళాశాలలను ప్రయివేటుగా ప్రజల ప్రయత్నాలతో స్థాపించడం ప్రస్తుతం మిక్కిలి అవసరం. లేనిచో, పాశ్చాత్య పద్ధతులపై కలుగుతున్న వ్యామోహాన్ని అరికట్టజాలము.

"ఇందుకొరకై ఆంధ్ర వైద్యమండలి నిమిత్తం "ఆంధ్ర ఆయుర్వేద నిధి" స్థాపించి ఒక లక్ష రూపాయలను రెండు నెలలలో సమకూర్చుటకు నేను నిశ్చయించుకున్నాను.

"మనం కొద్దిరోజులలో జరుపుటకు ఆహ్వానించిన 41 వ నిఖిలభారత ఆయుర్వేద కాంగ్రెసు సందర్భంలో ఉత్సాహంతో మన మీ కార్యాన్ని సాధించాలి.

"నాకు 75 సంవత్సరాలు నిండినను భగవంతుని అనుగ్రహంచేతనే ఆరోగ్యమును ఇంద్రియ పాటవమును గలిగి వున్నాను. నా కాలమునంతను ఈ సేవకే వినియోగించగలను. ఈ నిధి కొద్ది రోజులలో వసూలు అయ్యేటట్లు తోడ్పడవలసిందిగా ఆంధ్రరాష్ట్రం నందలి ప్రజలు నందరిని నేను కోరుచున్నాను.

"ధనవంతులైన దాతలు ఉదారంగా పంపించి ఈ నిధి కొరకు ఏర్పడిన కమిటీకి చేయూతనీయ వలసిందిగాను, ఏ కొద్దిమొత్తమైనా ప్రజలంతా పంపవలసిందిగాను కోరుచున్నాను. ఎవ్వరును రాకపోయినా, తమ చందాలను "ఆంధ్ర ఆయుర్వేద మండలి ట్రెజరర్, విజయవాడ" చిరునామాకు గాని, "ఆంధ్ర బ్యాంకు" ఏ బ్రాంచికి గాని ఆంధ్ర ఆయుర్వేద నిధి లెక్కకు దయచేసి పంపగలందులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సాధ్యమైనంతవరకు ఏజిల్లాలో వసూలైన మొత్తం ఆ ప్రాంతంలో ఆయుర్వేదాభివృద్ధికి వినియోగింపబడగలదు."

గూడూరు స్టేషన్‌లో వసతుల కొరత

ఇండియా రైల్వే మంత్రి పరిశీలన

గూడూరు, అక్టోబర్ 8—ఇండియా రైల్వే మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో నిన్న ప్రయాణం చేస్తూ గూడూరు రైల్వే జంక్షన్‌లో దిగి, కేజనల్ ట్రాఫిక్ సూపరింటెండెంటు (రాయపురం) శ్రీ బి. జి. పటేల్ గూడూరు రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ యం. యస్. పంచాపకేశ అయ్యర్ ప్రభృతులతో కలసి రైల్వే గార్డుల రన్నింగ్ రూములను, సిబ్బంది గృహాలను మీటర్‌గేజ్ లోకోషెడ్‌ను, రైల్వే భోజనశాలను స్వయంగా వెళ్ళి తనిఖీ చేశారు.

గూడూరు రైల్వే జంక్షన్‌లో ప్లాటుఫారం ఎత్తు తక్కువగా ప్రయాణీకులకు యిబ్బందిగా వుంటున్నందున ప్లాటుఫారం ఎత్తు చేయవలసినదని, పట్టణంలో విద్యుచ్ఛక్తి సరఫరా వుండి కూడ స్టేషన్‌లో లేకుండుట విచారకరమని రైల్వే ప్రయాణీకుల వెయిటింగ్ రూము అసౌకర్యంగా వుంటున్నదని తమ అసంతృప్తి తెలియజేశారు.

అందుపై రైల్వే ట్రాఫిక్ సూపరింటెండెంటు ఈ రైల్వే స్టేషన్‌ను నూతన పద్ధతులపై మార్చి ప్రయాణీకులకు, సిబ్బందికి సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు త్వరలో చేయనున్నారని విద్యుద్దీపాలు, ఫ్యానులు. త్వరలో స్టేషన్‌కు తీసుకొను ఏర్పాట్లు జరుగనున్నవని తెలియజేశారు.

గూడూరు వంట చెరకు వర్తకులు శ్రీయుతులు రాజా రామకృష్ణయ్య, షేక్ మస్తాన్ సాహెబ్‌గార్లు వారికి తగిన వ్యాగన్‌ల సప్లయి ఇవ్వడనందున చాలా నష్టపడుచున్నారని మంత్రికి మనవి చేసుకొనగా వెంటనే ఆర్. టి. యస్. తో తగు చర్య తీసుకొనమని చెప్పారు.

అందుపై ఆర్. టి. యస్. స్టేషన్ మాస్టర్‌తో వారికి తగినన్ని వ్యాగన్‌లు వెంటనే యిచ్చేటట్లు ఉత్తర్వు యిచ్చారు.

తర్వాత మంత్రి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళ్ళారు.

టేబుల్ టెన్నిస్ పోటీలు

ఒంగోలు, అక్టోబరు 8—

స్థానిక సి. వి. యన్. రీడింగు రూమ్ యాజమాన్యమున టేబుల్ టెన్నిస్ పోటీలు ఈ నెల 17 నుంచి 20 వరకు, సీనియర్ సింగిల్సు- నాన్‌మెడలిస్టు సింగిల్సు-సీనియర్ డబుల్సు-వెటరన్స్ పిల్లల సింగిల్సు తరగతులలో జరుగుతవి.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 11—

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
నవరసు పిల్లవరస	81	8	0
పాట్లా బంగారం	84	12	0
మూసా బంగారం	82	8	0
వెండి వంద తులాలు	169	0	0
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105	108-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎన్. ఎన్. ఎ. రెడీ		204-0-0
ఆముదం 500 తులపస్తాకు		165-0-0
టులమ్ లోటస్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-9
కొబ్బరినూనె కొలంబో 37½ లాంక్		
రాజా బ్రేండ్		25-8-9
ఎం. ఎస్ బ్రేండ్		52-12-9

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్)	85-8-9
నైజామ్ (228పౌనులు) 86-2-9	88-8-9
సామర్లకోట (2 కట్స్)	85-8-9
ఉయ్యూరు (2 కట్స్)	85-8-9

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 11—

వెండి 100 తులాలు	166-0-0
పాట్లా బంగారం	93-12-0
నవరసు	80-10-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 11—

అమ్మకం వస్తువులతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	0	0
వెండి 100 తులాలు	187	0	6
నవరసు	81	8	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్,

న్యూయార్క్, అక్టోబర్ 10—

నేటి ఓపెనింగ్	—	32.00
నేటి క్లోజింగ్	—	31.85

1955 అక్టోబర్ 12, బుధవారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద బహుళ ద్వాదశి

ద్వాదశి రా॥ 1-47 గంటలవరకు

మఖ ప॥ 2-55 గంటలవరకు

వర్జ్యం: ప॥ 10-45 నుంచి 12-20 గంIIవరకు.

బ్రిటన్‌లో పెద్ద సమ్మె ఏదీ జరుగకపోతే రానున్న శీతాకాలం పూర్తి అయ్యేదాకా సరిపోయే బొగ్గు బ్రిటన్‌లో కలదని తెలుస్తున్నది.

కాల్గేట్ క్లోరోఫిల్* చిగుళ్లను గట్టిపరుస్తుందని

వైద్యపరీక్షలో రుజువైంది!

చిగుళ్లను బలపరుస్తుంది!

కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్ట్‌తో రోజూ పళ్లను క్రమంతప్పకుండా తోముకుంటే చిగుళ్లు గట్టిపడడానికి అవసరమైన జీవకణాలు పెరుగగలవు.

దుర్గంధాన్ని వెంటనే,గట్టిగా నిర్మూలిస్తుంది!

ఇతర మామూలు టూత్ పేస్ట్‌లకంటే కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్ట్ దుర్గంధాన్ని గట్టిగా నిర్మూలించగలదని ఇటీవల జరిగిన పరీక్షలో రుజువైంది.

దంతక్షయాన్ని నివారిస్తుంది!

భుజించగానే కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకుంటే పళ్లమెరుగును హరించే ఆమ్లాలను తగ్గించి, తద్వారా దంతక్షయాన్ని నివారించగలదు!

మరొక టూత్‌పేస్ట్‌కు ఇంత సచైతన్యమైన క్లోరోఫిల్ లేదు!

బహు రుచికరం! పిల్లలు ప్రేమిస్తారు! పిల్లలుకూడా ప్రేమించేటంత రుచికరంగా కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్ట్‌వుంటుంది

COLGATE CHLOROPHYLL TOOTH PASTE

కాల్గేట్‌కు ప్రత్యేకమైన విధానంవల్ల క్లోరోఫిల్‌వలని పూర్తి ఫలితం పొందండి!

* నీటిలో కరిగే క్లోరోఫిలిన్స్ కలవు.

లేడీ స్మిత్

రు 150



మాడల్ 427

అసలు సైజు

స్టెయిన్ లెస్ స్టీల్, వాటర్ ప్రూఫ్

17 జ్యూయెల్స్, షాక్ రెసిస్ట్ సెంటర్ సెకండ్ హ్యాండు

MERIDIAN WATCH CO.,

Bombay-1.

శ్రీ బాలాజీ యాత్రా స్పెషల్ సర్వీసు

తిరుపతి

4-11-55 తిరుపతి నుండి యాత్రా బయలుదేరును

దీపావళికి బొంబాయి చేరును

1 వ క్లాసు టిక్కెట్టు, 2 వేళల భోజనం, కాఫీ రు. 550/-

3 వ క్లాసు టిక్కెట్టు, 2 వేళల భోజనం, కాఫీ రు. 290/-

వివరాలకు: కె. మునిరెడ్డి, 99 పొన్నవీధి, తిరుపతి.

వేటకొరకు

ది ఫోర్-వీల్‌డ్రైవ్ విల్లీస్ జీప్



Jeep

ప్రపంచములో కెల్ల అతిఘనమైన చిన్న వాహనము

మహేంద్ర అండ్ మహేంద్ర లి.

బొంబే ✶ కలకత్తా ✶ ఢిల్లీ ✶ మద్రాస్

డీలరు | సుందరమ్ మోటార్స్ లిమిటెడ్, మౌంటు రోడ్డు, మద్రాసు-8.

క్రీడాలోకం

బాల్యంనుంచి వ్యాయామ క్రీడలలో శిక్షణ

చెన్నపురిలో అమెరికన్ ప్రవీణుడు జెస్సీ ఓవెన్స్ ఉద్బోధ

మద్రాసు, అక్టోబర్ 11—1936 లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఒలింపిక్ పోటీలలో నాలుగు స్వర్ణపతకాలు పొందిన సుప్రసిద్ధ అమెరికన్ అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ (ఈయన ప్రస్తుతం వయస్సు 43 సంవత్సరాలు) ఢిల్లీనుంచి నిన్న విమానంలో మద్రాసు వచ్చారు.

మీనంబాకం విమానాశ్రయంలో ఆయనకు పెక్కు క్రీడాసంస్థల ప్రతినిధులు, అధికారులు, వ్యాయామ క్రీడాభిమానాలు ఘనంగా స్వాగతమిచ్చారు. మిస్టర్ ఓవెన్స్ నాలుగు రోజులు చెన్నపురిలో వుండి విద్యాప్రదర్శనం చేస్తాడు. వ్యాయామ క్రీడా ప్రవీణులకు ఉన్నత శిక్షణ కూడా ఇస్తాడు.

మిస్టర్ వెన్స్ "ఆంధ్రప్రభ" ప్రతినిధితో ముచ్చటిస్తూ ఏదో ఒకవిధంగా ఛాంపియనులు కావలచడంకంటె దేశాన్ని బహుముఖంగా అభివృద్ధి పరచడమే యువజనుల ప్రధాన లక్ష్యం కావాలన్నాడు. ఛాంపియనులు కావడం రెండవ లక్ష్యం మాత్రమే కాదగునన్నాడు.

వ్యాయామక్రీడలలో బాల్యంనుంచే శిక్షణ యివ్వడం అత్యావశ్యకమన్నాడు. స్కూళ్ళలోను, కాలేజీలలోను కూడా శిక్షణ కొనసాగించవలెనన్నాడు. పేర్వడిసిన శిక్షకులను తెప్పించి కొద్దికాలం మాత్రమే శిక్షణ నిప్పించి వారు వెళ్ళిపోగానే అన్నీ మూలపడవెయ్యడం వల్ల ఎట్టి ప్రయోజనం వుండబోదని హెచ్చరించాడు. శిక్షకులను శాశ్వత పద్ధతిపై నియమించుకొని, అథ్లెట్‌లు తాము పొందిన తర్ఫీదును సరిగా పాటిస్తున్నదీ లేనిదీ ఎల్లప్పుడూ పరిశీలిస్తూ వుండడం అవసరమన్నాడు.

"అథ్లెటిక్ పోటీలలో అగ్రస్థానంవహించ గోరువారు రోజూ శిక్షణానంతరం అరగంట సేపు తిరిగి అభ్యాసం చెయ్యడం చాలా మంచిది. హుటాహుటిగా నేర్చుకొని, ఆ మీదట దీక్ష వహించక పోతే లాభంలేదు" అని ఓవెన్స్ హెచ్చరించాడు.

ప్రతి వ్యాయామ ప్రవీణుడు తను సంపాదించిన కొద్ది ప్రావీణ్యామైనా ఇతరులకు బోధించి వ్యాయామాభివృద్ధిలో తన విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చవలెనని ఉద్బోధించాడు.

మిస్టర్ ఓవెన్స్ ఆరడుగుల పొడగరి. ... నిగనిగలాడుతూ ఠీవిగా వుంటాడు.

ఓవెన్స్ రికార్డులు

దాదాపు 20 ఏండ్ల క్రితం జెస్సీ ఓవెన్స్ (అప్పుడు ఆయన వయస్సు 23 సంవత్సరాలు) 100 మీటర్ల పరుగులో స్థాపించిన ప్రపంచ రికార్డు (10.2 సెకండులు) నేటికీ అధిగమించబడకపోవడమే ఆయన అద్వితీయ ప్రతిభకు నిదర్శనం. అందువల్లనే ఆయన నేటికీ ప్రపంచంలోకెల్ల అద్వితీయ పరుగు ప్రవీణుడుగా ఎంచబడుతున్నాడు.

1935 లో ఈయన బ్రాడ్‌జంప్‌లో 26 అడుగుల 8¼ అంగుళాలు పూర్తి చేసి ప్రపంచ రికార్డు స్థాపించాడు. బెర్లిన్ ఒలింపిక్స్‌లో 4×100 మీటర్ల రిలే పందెంలో అమెరికన్ జట్టు ప్రథమ స్థానం పొందడానికి కూడా ఈయనే ప్రధానంగా కారకుడు ఈ జట్టు 39.8 సెకెండులలో ఆ దూరాన్ని పూర్తి చేసింది. నేటికీ అది ప్రపంచం రికార్డు.

100 గజాల పరుగులో ఓవెన్స్ రికార్డు 9.4 సెకండులు.

ఓవెన్స్ 1928 లో 16 వ యేటనే వ్యాయామ క్రీడలలో అద్భుత ప్రావీణ్యం చూపాడు. విద్యార్థిగా ఓవెన్స్ ఆరు అడుగుల ఎత్తు దూకి జూనియర్ హైస్కూల్స్‌కు కొత్త ప్రపంచం రికార్డు సృష్టించాడు. బ్రాడ్ జంప్‌లో 22 అడుగుల 11 3/4 అంగుళాలు పూర్తిచేశాడు. అదీ ఆ తరగతిలో ప్రపంచం రికార్డే; క్లీవ్‌లాండ్‌లో హైస్కూలులో చదువుకొంటున్నప్పుడు ఇలానే రికార్డు వెంబడి రికార్డు పడగొడుతూ వచ్చాడు.

ఓహియో స్టేట్ యూనివర్శిటీలో చదువుకొంటున్నప్పుడు 60 మీటర్లపరుగు, 60 గజాల పరుగు, 220 గజాల హర్డిల్స్, బ్రాడ్ జంప్‌లలో కొత్త ప్రపంచం రికార్డులు స్థాపించాడు.

1936 ఒలింపిక్ పోటీలలో 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగు, బ్రాడ్‌జంప్‌లలోను, 4×100 రిలే పరుగులోను గెలిచి నాలుగు స్వర్ణపతకాలు పొందాడు.

ప్రపంచ ఛాంపియను అయిన పిమ్మట ఆయన బాలబాలికలకు వ్యాయామక్రీడలలో శిక్షణ నిస్తూ కాలం గడుపుతున్నాడు.

మిస్టర్ ఓవెన్స్ ముగ్గురు బిడ్డల తండ్రి.

చెన్నపురిలో కార్యక్రమం

అక్టోబర్ 12 వ తేదీన చెన్నపురిలో మిస్టర్ ఓవెన్స్ కార్యక్రమం దిగువ తెల్పబడింది:

ఉదయం 7-30 గంటలకు-సైదాపేట వై. ఎమ్. సి. ఏ. వ్యాయామ కళాశాలలో శిక్షణనిస్తారు; 10-0- మద్రాస్ మెడికల్ కాలేజి సందర్శన; 12-00 మద్రాసు క్రిస్టియన్ కాలెజి హైస్కూలు సందర్శన; 4-00 ప్రెసిడెన్సి కాలేజి సందర్శన—మెరినావద్ద సభ, 6-30 అమెరికా సమాచార శాఖ గ్రంథాలయంలో (150-బి, మౌంట్‌రోడ్డు) ప్రసంగం; 7-30 వై. ఎమ్. సి. ఏ. లించి య్యన్ క్లబ్‌వారు ఓవెన్స్ గౌరవార్థం విందు ఇస్తారు.

త్వరలోనే ఇండియాలో గ్లైడర్‌లు నిర్మించగలమని ఎయిర్ మార్షల్ యస్. ముఖర్జీ ముజఫర్‌పూర్‌లో అన్నాడు.



విశాఖపట్నంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీముకు ఇండియా ప్రభుత్వం కార్మిక శాఖ ఉపమంత్రి అబీద్ ఆలీ ప్రారంభోత్సవం జరిపినప్పటి ఫోటో



ఆంధ్ర రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంలో 'అభ్యుదయ కళా సమితి' 'కర్నూలు నాటక కళాపరిషత్తు'లవారు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న శ్రీ బందా కనకలింగేశ్వరరావుగారు. ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు



హైదరాబాద్ సమీపంలోని సనాత్ నగర్ లో 45.9 లక్షలతో ప్రభుత్వం నిర్మించిన కార్మికుల కాలనీ



అక్టోబర్ ఒకటవ తేదీన లక్నోలో ఆంధ్రసమితి ఆధ్వర్యాన ఆంధ్రరాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవం జరుపబడినప్పటి ఫోటో



తెలంగాణా రచయిత శ్రీ దాశరథిగారిని (కూర్చున్న వారిలో ఎడమ నుంచి రెండవ వారు), ఆంధ్ర శిల్పి శ్రీ దంతినాడ సన్యాసలింగంగారిని (కూర్చున్న వారిలో ఎడమ నుంచి మొదటి వారు) ఆకివీడు శ్రీ నూరి సీతారామ్ మెమోరియల్ క్లబ్ వారు సన్మానించినప్పటి ఫోటో.

కొన్ని పరిశ్రమల జాతీయకరణ

బ్రిటిష్ లేబర్‌పార్టీ వైముఖ్యం

మార్గేట్, అక్టోబర్ 10—కొన్ని పరిశ్రమలను జాతీయం చెయ్యవలెననే ప్రతిపాదన లేబర్‌పార్టీ వార్షిక మహాసభలో త్రోసివేయబడింది.

బ్రిటన్‌లో లేబర్ పార్టీకి తిరిగి పరిపాలనాధికారం సంక్రమించడానికి అనుసరించదగువిధానాలు గురించి మహాసభలో చర్చించబడింది. ఆ సందర్భంలోనే పై ప్రతిపాదన పెద్ద మెజారిటీతో తిరస్కరించబడింది.

లండన్, అక్టోబర్ 8—ఈనెలలో పోర్చుగల్ ప్రెసిడెంట్ బ్రిటన్‌కు వచ్చినప్పుడు ఆయన గౌరవార్థం ఏర్పాటు చెయ్యబడే ఏ కార్యక్రమంలోను కూడా పాల్గొన గూడదని బ్రిటన్‌లోని ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నిర్ణయించుకొన్నారు.

హైదరాబాద్‌కు మరొక వైద్య కళాశాల

మోమినాబాద్‌లో

హైదరాబాద్, అక్టోబరు 10—బిదర్ జిల్లాలోని మోమినాబాద్‌లో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పడానికి హైదరాబాద్ ప్రభుత్వం అంగీకరించిందని నేడు శ్రీ ఫూల్‌చంద్ గాంధీ వెల్లడించారు.

మరాట్వాడా ప్రాంతపు ప్రతినిధిగా తనతోను, వైద్యశాఖ ఉన్నతాధికారులతోను సంప్రతించి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన అన్నారు.

ఈ కాలేజీ వచ్చే జులైనుంచి ప్రారంభం కాగలదు. ఇందుకు ప్రాథమిక చర్యలకోసం 75,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. మోమినాబాద్ ఆసుపత్రిలోని మంచాల సంఖ్యను ప్రస్తుతం 30 నుంచి 300 కు పెంచడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కాలేజీ రికరింగ్ వ్యయం రెండేండ్ల వరకు మరాట్వాడా ప్రాంత ప్రజలే భరించాలన్న నిబంధన కలదని శ్రీ ఫూల్ చంద్ గాంధీ అన్నారు.

రాజస్థాన్‌కు ఐ. ఎఫ్. ఏ. షీల్డ్

అంతిమ పోటీలో ఆర్యనుల పరాజయం

కలకత్తా, అక్టోబర్ 10—ఈ యేటి ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ షీల్డును రాజస్థాన్ క్లబ్బు జట్టు గెలుచుకొన్నది. రాజస్థాన్ ఈ షీల్డును సంపాదించడం ఇదే మొదటిసారి.

నేడిక్కడ జరిగిన అంతిమ పోటీలో రాజస్థాన్, బెంగాల్ టీము ఆర్యనులను ఒకే ఒక గోలుతో ఓడించింది.

రెండు టీముల ఆటగాళ్ళ పేర్లివి:

రాజస్థాన్: ఎమ్. ఫటన్; ఏ. టి. రహ్మాన్, ఎస్. రాయ్ (జూనియర్); మహబీర్, చందన్ సింగ్, శంకర్; కన్నన్, పుష్పరాజ్, రామేశ్వర్, యెమాని, బాలన్.

ఆర్యనులు: ఎస్. శేఠ్; బి. రాయ్, ఎస్. దాస్; డి. చటర్జీ, పి. మజుందార్, పి. మిత్రా; ఎస్. చక్రవర్తి, ఎస్. దేబ్ గుప్తా, బి. దాస్, ఆర్. బోసు, ఏ. ముఖర్జీ.

హెర్లీస్టెషాన్ (పశ్చిమ జర్మనీ), అక్టోబర్ 10—నాజీసయంత హిట్లర్ సైన్యానికి చెందిన మరి 32 మంది నాజీసేనానులు (జనరల్స్) రష్యానుంచి ట్రెయిన్‌లో నిన్న రాత్రి ఇక్కడకు చేరారు.

గత కొద్ది రోజులలోను సోవియట్ యూనియన్ చేత విడుదల చేయబడి పశ్చిమజర్మనీ తిరిగి వచ్చిన మాజీ జర్మన్ సేనానుల జట్టులలో నేడువచ్చినది నాలుగవది. (యు.పి.ఐ)

చేనేత పరిశ్రమాభివృద్ధి

ద్వితీయ ప్రణాళికలో ఆంధ్రకు 8.72 కోట్లు కేటాయించాలని కార్వే కమిటీ సిఫారసు

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబరు 10—

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్ర రాష్ట్రానికి చేనేత పరిశ్రమాభివృద్ధి నిమిత్తం 8.72 కోట్ల రూపాయలను. చిన్నరకం పరిశ్రమల అభివృద్ధికి, 2.62 కోట్ల రూపాయలను కేటాయించాలని కార్వే కమిటీ వారు సిఫారసు చేసినట్టు తెలియవచ్చింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చిన్నరకం, ఇతర కుటీర పరిశ్రమల అభివృద్ధికి కార్వే కమిటీవారు ప్లానింగ్ కమిషన్‌కు సిఫారసుచేసిన పథకంకింద చేనేత పరిశ్రమాభివృద్ధికి మద్రాసు రాష్ట్రానికి 17.44 కోట్ల రూపాయలను, బొంబాయి రాష్ట్రానికి 13.64 కోట్ల రూపాయలను కేటాయించాలని సూచించబడినట్టు తెలుస్తున్నది. కార్వే కమిటీవారు ఈ దిగువ పేర్కొన్న మరికొన్ని సిఫారసులను చేసినట్టు తెలుస్తున్నది.

"చేనేత పరిశ్రమాభివృద్ధికి ద్వితీయ ప్రణాళికలో 80 కోట్ల రూపాయలను కేటాయించాలి. ఇందులో చాలభాగం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే పథకాలపై వినియోగింపబడుతుంది. ఈ మొత్తం చిన్నరకం పరిశ్రమల, ఇతర కుటీర పరిశ్రమల అభివృద్ధికి కేటాయింపాలని సిఫారసు చేయబడిన 250.61 కోట్ల రూపాయలలో ఒక భాగం. కేంద్ర ప్రభుత్వం అమలు జరపగల పథకాలపై 25.25 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చెయ్యబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుకు మిగతా 234.36 కోట్ల రూపాయల సొమ్ము వినియోగింపబడుతుంది. పథకాల అమలుకు అనుసరించే విధానాన్ని బట్టి సొమ్మును కేటాయించాలి. పథకాల అమలుకయ్యే ఖర్చు నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించగల నిధులబట్టి సొమ్మును కేటాయించరాదు. ఈ కొత్త పద్ధతి ప్రకారం రాష్ట్రానికి కేటాయించే సొమ్ములో కేంద్ర ప్రభుత్వం సేకరించిన నిధులనుంచి చిన్నరకం పరిశ్రమలకు ఇవ్వబడగల అప్పులు కూడా చేరివుంటాయి."

"పంజాబ్‌లో సిల్కు పరిశ్రమాభివృద్ధికి ఎక్కువగా సొమ్మును కేటాయించాలి. చిన్నరకం పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రాల వారీగా దిగువ ప్రకారం సొమ్మును కేటాయించాలి. ఉత్తరప్రదేశ్ 4.5 కోట్లు, పంజాబ్ 4.5 కోట్లు, పశ్చిమబెంగాల్ 3.75 కోట్లు, బొంబాయి 3.75 కోట్లు, మద్రాసు 3.37 కోట్లు, ఆంధ్ర 2.62 కోట్లు, తిరువాన్కూర్-కొచ్చిన్ 2.25 కోట్లు రాష్ట్రాలకు కేటాయించే ఈ సొమ్ము కాక కేంద్రప్రభుత్వం కూడ చిన్నరకం పరిశ్రమలపై కొంత ధనాన్ని అదనంగా ఖర్చు చేస్తుంది."

చిన్నరకం, ఇతర కుటీర పరిశ్రమల అభివృద్ధికి సూచించబడిన కార్యక్రమాన్ని అమలుపరచడానికి అవసరమైన వ్యవస్థను నిర్మించడానికి కూడా కార్వే కమిటీవారు కొన్ని నిర్దిష్టమైన సిఫారసులు చేసినట్టు తెలుస్తున్నది.

కేంద్రప్రభుత్వంలో చిన్నరకం, కుటీర పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేయాలని, కాబినెట్ ప్రతిపత్తిగల ఒక మంత్రి పదవిని సృష్టించాలని, ప్రస్తుతం ఈ పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్న బోర్డులన్నీ కొత్తశాఖ వారికి అప్పగించబడాలని కార్వే కమిటీవారు సిఫారసు చేశారట.

ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యశాఖవారి పర్యవేక్షణ కింద నాం, ఇతర చిన్నకరం పరిశ్రమలకు, చేనేత పరిశ్రమలకు సంబంధించిన బోర్డులు పనిచేస్తున్నవి. ఉత్పత్తిశాఖ పర్యవేక్షణ కింద సిల్కు, చేతి పరిశ్రమలకు, ఖాదీ. కుటీర పరిశ్రమలకు సంబంధించిన బోర్డులు పని చేస్తున్నవి.

రాష్ట్ర స్థాయిలో కూడా చిన్నరకం, కుటీర పరిశ్రమల వ్యవహారాల నిర్వహణకు ఒక ప్రత్యేక శాఖను, మంత్రి పదవిని ఏర్పాటు చేయాలని కార్వే కమిటీవారు సూచించినట్టు తెలుస్తున్నది.

విధ్వంసకారులగు కీటకములనుండి మీ పైర్లను రక్షించు

గెయిగి కంపెనీవారి

హెక్సిడాల్
గెసరాల్
లిండేన్
ఫంగికాపర్

వాడండి!

హెడ్ ఆఫీసు: అగ్రహారం, గుంటూరు. Grams: VELURI

వేలూరి శివరామశాస్త్రి, గుంటూరు—కృష్ణ—నెల్లూరు స్టాకిస్టు

బ్రాంచి: పార్కు రోడ్డు, విజయవాడ. Grams: VELURI

క్రమం తప్పకుండ నెలసరి మకాములు.

రోగుల సౌకర్యార్థం, ప్రతి నెల ఆయా తేదీలలో దిగువచోట్లలో మా డాక్టరు మకాంచేయును. దిగువ తెలిపిన వేళల ప్రకారం ఆయనను సంప్రదింపవచ్చును.

సంప్రదింపు వేళలు: ఉ. 9 నుండి 11 వరకు సా. 3 గం. నుండి 5 గం. వరకు

స్థలము.	తేది.	అడ్రెసు.
తెనాలి	12 (ఉదయం)	కన్యకా పరమేశ్వరి సత్రం.
గుంటూరు	14 (ఉదయం)	మెడికల్ స్టోర్స్, కొత్తపేట.
మచిలీపట్టణం	16 (ఉదయం)	ఆనంద ఫార్మసీ, కెమిస్టులు, మెయిన్ రోడ్డు.
ఏలూరు	18 (ఉదయం)	రాధాకృష్ణ మెడికల్ స్టోర్సు.
రాజమండ్రి	19 (ఉదయం)	ఈశ్వరదాస్ అండ్ కో, మెయిన్ రోడ్డు.
కాకినాడ	20 (ఉదయం)	వి. ఎల్. మూర్తి అండ్ సన్, కెమిస్టులు అండ్ డ్రగిస్టులు, మార్కెటు రోడ్డు.
విశాఖపట్టణం	21 (ఉదయం)	వైజాగ్ మెడికల్ స్టోర్సు, మెయిన్ రోడ్డు.
భీమవరం	22 ఉదయం)	ప్రసాద్ సన్స్ అండ్ కో, కెమిస్టులు, డ్రగ్గిస్టులు.

జమ్మి వెంకట రమణయ్యా అండ్ సన్సు

హెడ్డాఫీసు: మద్రాసు-4

బ్రాంచీలు.

కొత్తపేట, విజయవాడ. ... విజయనగరం.

దేశము కాలము



...పరిశ్రమలో

ఖచ్చితముగా టైమునుసరించుట అత్యవసరము

అభివృద్ధిజెందుచున్న మనదేశపు సాధన సంపత్తులన్నియు. పారిశ్రామిక విస్తరణకు, పురోగమునకు కేంద్రీకరింపబడుచున్నవి. కేవలము పని పాటలు కల్పించుటయేగాక, స్వయం సమృద్ధిని. ప్రజల జీవిత పరిమాణమును హెచ్చించుటయే ఇందలి అంతిమ ఉద్దేశ్యము. ప్రతి కర్మాగారములోను, మిల్లు లేక ఫ్యాక్టరీలోను టైము ప్రకారము ఖచ్చితముగా పని చేయుట ముఖ్యము, ఏలననగా పారిశ్రామిక సంస్థలు జయప్రదముగా నడచుట. ఖచ్చితముగా టైము ప్రకారము పని చేయుటమీద ఆధారపడియున్నది. అట్లు ఖచ్చితముగా పని చేయునది స్విస్ జ్యూయల్డు లివర్ గడియారమే. గడియారము అత్యవసరము — అలంకార వసువు గాదు.



స్విస్ జ్యూయల్డు-లివర్ గడియారమే మీ డబ్బుకు ఉత్తమ విలువనిచ్చును

స్విట్జర్లాండు గడియారములు తయారుచేయువారు

SWI-16

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE Mount Road, Madras.

13-10-55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No M 3938
ANDHRA PRABHA, MADRAS
సంపుటి 18 సంచిక 210
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
13-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

ఇండియా వరద బాధితులకు ఇథియోపియా విరాళం

న్యూఢిల్లీ అక్టోబర్ 11— ఇండియాలో వరద బాధితుల సహాయార్థం ఇథియోపియా చక్రవర్తి 3 00 000 రూపాయలను విరాళంగా పంపించారు దురదృష్టవంతులైన వరద బాధితుల బాధా నివారణకు తగు విధంగా ఈ తన సానుభూతి చిహ్నాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ ఆయన ప్రెసిడెంట్ ప్రసాద్ కు లేఖ వ్రాశారు

1956 ఆగస్టు 15 వ తేదీని నూతన రాష్ట్రాల అవతరణ

కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిర్ణయించుకున్న కార్యక్రమం

ఎన్నికలను వాయిదా వేయవలసిన అవసరం రాదట

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ అక్టోబర్ 12—

ఇండియా ప్రభుత్వం తాత్కాలికంగా తయారుచేసిన పథకం ప్రకారం, వ్యవహారాలన్నీ అనుకున్న ప్రకారం జరిగినప్పుడు పునర్నిర్మాణం చేయబడిన కొత్త రాష్ట్రాలు వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవంనాటికి—1956 ఆగస్టు 15 వ తేదీకి—రూపొందనున్నవి ఈ పథకం ప్రకారం వచ్చే జనరల్ ఎన్నికలు వాయిదా పడక, అనుకున్న ప్రకారం 1957 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో మామూలుగా జరిగిపోగలవు కూడా.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై వచ్చే కొన్ని వారాలలోను రాష్ట్రాల శాసనసభలు చర్చించనున్నవి దేశంలోని వివిధ శాసనసభల ప్రజాసంస్థల ప్రధాన రాజకీయ పక్షాల అభిప్రాయాలను కూడా వచ్చే నెలాఖరులోగా తెలుసుకొన వచ్చునని ఇండియా ప్రభుత్వం ఆశిస్తున్నది

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఈ వారంలోనే ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను చర్చించనున్నది అవసరమైతే నవంబర్ నెలలో ఎ ఐ సి సి ప్రత్యేక సమావేశాన్ని కూడా జరిపించగలదని తెలుస్తున్నది

నవంబర్ 21 వ తేదీ నుంచి ప్రారంభం కాగల పార్లమెంటు సమావేశాలలో కూడా ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై చర్చ జరగనున్నది ఈ చర్చల అనంతరం ఇండియా ప్రభుత్వం తన తుది నిర్ణయాలను చేస్తుంది

ఆ నిర్ణయాల ప్రకారం కొత్త రాష్ట్రాల [illegible] స్తారు అప్పుడు రాష్ట్రాల పునర్నిర్మాణంపై మరొకదఫా చర్చకు రాష్ట్ర శాసన సభలకు అవకాశం కలుగుతుంది ఆ తరువాత ఆ బిల్లును పార్లమెంటు బడ్జెట్టు సమావేశాలలో ప్రతిపాదించడంతో 1956 ఏప్రిల్ ఆఖరుకు దానిని ఆమోదించగలరని తలంచబడుతున్నది

ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన సంఘాన్ని నియమిస్తారు అది రెండు మూడు నెలలలో తన పనిని పూర్తి చేయగలదని తలంచబడుతున్నది అవసరమైతే నియోజకవర్గాల విభజన సంఘాలను రెండు మూడింటిని కూడా నియమించగలరు

పోతే సరిహద్దుల సర్దుబాటుకు ఒక సంఘాన్ని రాష్ట్రాల మధ్య ఆస్తుల అప్పుల విభజనకు మరొక సంఘాన్ని కూడా అవసరం వచ్చినప్పుడు నియమించ దలచారు

ఈ విధంగా వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తేదీకి రూపొందగల కొత్త రాష్ట్రాలు జనరల్ ఎన్నికలు జరగడానికి ముందుగానే శాసన సభలను కూడా కలిగివుంటవి అయితే కొత్తగా ఏర్పడిన సరిహద్దుల సర్దుబాట్లకు అనువుగా ఈ శాసన సభలలో సభ్యులు వుంటారు ఉదాహరణకు కర్నాటక శాసన సభలో యిప్పటి మైసూరు అసెంబ్లీ సభ్యులు కర్నాటక రాష్ట్రంలో చేరగల హైదరాబాదు కన్నడ ప్రాంతాల బొంబాయి కన్నడ ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు వుంటారు ఈ విధంగా ఏర్పాటు కాగల కొత్త శాసన సభలు కొంత కాలం మాత్రమే వుండగలవు జనరల్ ఎన్నికలకు ముందుగా వీటిని రద్దు చేయగలరు కూడా ఇక ఆయా రాష్ట్రాల మంత్రివర్గాలకు కూడా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అనువుగాను, జనరల్ ఎన్నికలు జరిగే వరకు మధ్య కాలంలో పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది కూడా

కొత్త రాష్ట్రాల వోటర్ల జాబితాలను 1956 అక్టోబర్ లో ప్రకటిస్తారు నవంబరు నెల ఆఖరుకు నామినేషనులు దాఖలు చేయడం వాటి పరిశీలన వగైరాలన్నీ పూర్తి కాగలవు పోతే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకొన దానికి ఆ తరువాత రెండు నెలల వ్యవధిని యిచ్చి యిప్పుడు అనుకుంటున్న విధంగానే 1957 ఫిబ్రవరి ఏప్రిల్ మధ్య జనరల్ ఎన్నికలనుపూర్తిచేయదలుస్తున్నారు

అభిప్రాయాల సేకరణ

ఇండియా మంత్రివర్గం నేడు సమావేశమైనప్పుడు ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై ప్రాథమిక సమాలోచనలు జరిపినట్లు తెలుస్తున్నది కమిషన్ నివేదిక మొత్తంమీద సంతృప్తిని కలిగిస్తున్నప్పటికి దాని [illegible] వివరంగా పరిశీలించవలసి వుంటుందనే అభిప్రాయం యిక్కడ కానవస్తున్నది

గురు శుక్రవారాలలో యిక్కడ సమావేశంకానున్న కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో ప్రధాని నెహ్రూ హోం మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ సంప్రతింపులు జరపనున్నారు

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు వర్తించే ప్రాంతాల ప్రతినిధులు పార్టీలు రాయబారవర్గాలు ప్రధానిని హోం మంత్రిని కలుసుకొనదలచినప్పుడు వారికి పూర్తి అవకాశాన్ని యివ్వగలరని కూడా యిక్కడ చెప్పుకుంటున్నారు

రాష్ట్రాల పునర్నిర్మాణంలో ఇండియా ప్రభుత్వానికి ముందుగానే ఏర్పడిన ఎలాంటి అభిప్రాయాలులేవని అన్నివర్గాల అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించగలరని విశ్వసించబడుతున్నప్పటికి ఫజల్ ఆలీ కమిషన్ వంటి ఉన్నతాధికార సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రధాన సూత్రాలకు సంబంధించినంతవరకైనా కేంద్ర నిర్ణయాలపై అధిక ప్రాబల్యాన్ని తప్పక కలిగివుండగలవని భావిస్తున్నారు పోతే స్వల్పమైన మార్పులకు అవకాశం ఎప్పుడూ వుంటుందని అంటున్నారు

ఎ. ఐ. సి. సి. ఆఫీసుకు అనేక ఫిర్యాదులు

గురు, శుక్రవారాలలో కాంగ్రెసువర్కింగ్ కమిటీ వారు రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలపై చర్చలు జరపనుండగా ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులలో తమకు వర్తించే వాటి విషయమై ఆయా ప్రాంతాలనుంచి అనేక విజ్ఞ

(మిగతా 4 వ పేజీలో)

ప్రెసిడెంట్ పాలనతో కొత్త పంజాబు రాష్ట్రం

శ్రీ త్రివేది గవర్నర్ కావచ్చునట

న్యూఢిల్లీ అక్టోబర్ 10—ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసుల ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ పెప్సూలను పంజాబులో విలీనం చేయడానికి ఆమోదించినప్పుడు ఏర్పడగల కొత్త రాష్ట్రాన్ని మధ్యకాలంలో ప్రెసిడెంట్ పరిపాలనకింద వుంచాలని పంజాబు ప్రభుత్వం కేంద్రానికి సూచించినట్టు తెలుస్తున్నది ముఖ్యమంత్రి శ్రీ భీమసేన్ సచార్ ఈ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేశారట

పంజాబు రాష్ట్ర వ్యవహారాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగివున్న పరిశీలకులు సరిహద్దులలోని మూడు రాష్ట్రాలను విలీనంచేసే క్లిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడానికి పంజాబు ప్రభుత్వం సూచించిన పద్ధతే సక్రమమైనదని భావిస్తున్నారు ఇలాంటి విలీనంవల్ల మామూలుగా వుండే చిక్కుల విషయం అలావుండి ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై అకాలీల వ్యతిరేక ధోరణి ఫలితంగా పరిస్థితులు మరింత క్లిష్టం కాగల అవకాశాలు కలవని కూడా అంటున్నారు

అధికార పంజాబు పెప్సూ హిమాచల్ ప్రదేశ్ లలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలు వర్గాలు చేసుకొనలేని సమస్యలు కూడా కొన్ని కలవట వచ్చే జనరల్ ఎన్నికల వరకు, ఈ మూడు రాష్ట్రాల పార్టీల విలీనంతో తాత్కాలిక మంత్రివర్గ స్థాపనకు జరిగే ప్రయ [illegible] అంటున్నారు [illegible] మున్న పంజాబు రాష్ట్రాన్ని ప్రెసిడెంటు పరిపాలనకింద వుంచాలనే సలహాను కేంద్రం ఆమోదించినప్పుడు ఆ రాష్ట్రానికి గవర్నర్ గా, ఆంధ్ర పంజాబు రాష్ట్రాలలో ప్రెసిడెంటు పరిపాలనను జరపడంలో పొందిన అనుభవం దృష్ట్యా శ్రీ సి యం త్రివేది నియమించబడవచ్చునని కూడా భావిస్తున్నారు

హిమాచల్ ప్రదేశ్ విముఖత్వం

సిమ్లా అక్టోబర్ 11—హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ పార్మర్ నేడిక్కడ మాట్లాడుతూ ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఆశ్చర్యాన్ని తప్పక కలిగించ గలవని, చాలా మందికి నిరుత్సాహాన్ని కూడా కలిగించగలవని అన్నారు ఉద్రేకాలకు ఆందోళనలకు లోను కావలదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజల అభిప్రాయాలు ఇండియా ప్రభుత్వానికి పూర్తిగా తెలుసునని కేంద్రం వల్ల ప్రజలకు పూర్తి విశ్వాసం కలదని అన్నారు

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సిమ్లాకు 70 మైళ్ళ దూరంలో వున్న [illegible] లో గత రాత్రి సమావేశమై హిమాచల్ ప్రదేశ్ ను, పంజాబులో విలీనం చేయడానికి విముఖత్వాన్ని ప్రకటించారు ఇండియా ప్రభుత్వం వాగ్దానాలకు విరుద్ధంగా కమిషన్ లోని యిద్దరు సభ్యులు చేసిన సిఫారసులను విమర్శించారు హిమాచల్ ను ప్రత్యేకంగా వుంచాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సూచనను సమర్థించారు

పుదుచ్చేరిలో ఉద్యోగాల నుంచి తొలగించబడిన 100 మంది మునిసిపల్ ఉద్యోగులు మంగళవారంనాడు పట్టణంలో నిరసన ప్రదర్శనం జరిపారు

మైసూరు స్టేట్ రద్దుపట్ల ముగ్గురు మంత్రుల ప్రాతికూల్యం

కన్నడ ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చెయ్యాలని సూచన

మైసూరు అక్టోబర్ 11—

ఎంతో కాలంగా, ఎందరో మహారాజులు శ్రద్ధాసక్తులతో నిర్మించిన మైసూరు రాష్ట్రం, దేశంలో ఆదర్శ ప్రాయమైనట్టిదిగా పేరు గడించుకొన్న మైసూరు రాష్ట్రం, దేశపటం నుంచి పూర్తిగా తుడిచి వేయబడిందని విమర్శిస్తూ ముగ్గురు మైసూరు మంత్రులు నేడు రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదికపై ఒక ప్రకటన చేశారు

ఈ నివేదిక సిఫారసు ప్రకారం మైసూరు తన కంటె విశాలమైన బ్యాక్ గ్రౌండ్ లో మునిగిపోయిందనివారు విమర్శించారు

మైసూరు కొల్లెగాల్ కూర్గులతో ఒకటి ఉత్తర కర్నాటక ప్రాంతం ఒకటి – ఈ విధంగా కర్నాటక ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా నిర్మిస్తే ఆ రెండు రాష్ట్రాలకు కూడ శాంతి సౌభాగ్యాలు లభించగలవని వారు పేర్కొన్నారు ఆ విధంగా నిర్మించబడే రాష్ట్రాలు రెండు జనాభాలోను వైశాల్యంలోను ఆర్థిక స్తోమతులోను సమానంగానే వుండగలవన్నారు

[illegible] విద్యామంత్రి శ్రీ ఏ జీ [illegible] చంద్రరాజు, రెవిన్యూమంత్రి శ్రీ కడిదల మంజప్ప, ఆరోగ్య మంత్రి శ్రీ టి చన్నయ్య గార్లు ముగ్గురూ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు

మైసూరు కంటె జనాభాలో చిన్నదైన హైదరాబాదు విదర్భవంటి రాష్ట్రాలకు ఫజల్ ఆలీ కమిషన్ సూచించిన దేశపటంలో స్థానం లభించిందని అంటూ అందులో మైసూరు పేరే లేదని ఈ విధంగా ఒక పెద్ద భూభాగంలో మైసూరు లీనమై పోవడంవల్ల దాని అభివృద్ధి కుంటు పడుతుందని కాగా ఈ సిఫారసులు మైసూరు ప్రయోజనాలకు విరుద్ధమైనట్టివని ఈ ప్రకటనలో వారు విమర్శించారు

బళ్ళారిని తిరిగి ఆంధ్రకు చేర్చాలన్న సిఫార్సుకు విచారాన్ని వెలిబుచ్చారు

సభ్యులు అసెంబ్లీలో సుమారు 40 మంది కలరని పేర్కొంటున్నారు ఒక కర్నాటక వ్యతిరేకోద్యమాన్ని లేవదీయాలన్న ప్రతిపాదనను వారు బలపరుస్తున్నారట

విరామ ప్రతిపాదనకు అనుమతి నిరాకృతి

కమిషన్ నివేదికను చర్చించడం కోసం నేడు శ్రీమల్లా గోవిందరెడ్డి మైసూరు అసెంబ్లీలో ప్రతిపాదించ దలచిన విరామ తీర్మానానికి స్పీకర్ రుద్రప్ప అనుమతి నిరాకరించారు ఈ విషయం అంత అవసరమైనది కాదని [illegible]

మైసూరు సరిహద్దులకు సంబంధించినంతవరకు ఇది అత్యవసర విషయమేనని శ్రీ గోవిందరెడ్డి చేసిన వాదనను ముఖ్యమంత్రి తరఫున విద్యామంత్రి శ్రీ రామచంద్రరావు ప్రతిఘటిస్తూ ఈ సిఫారసులువట్టి ప్రతిపాదనలు మాత్రమేనని ఇవి ప్రజల ముందు అసెంబ్లీముందు వున్నాయని కాగా ఇది అత్యవసర విషయం కాదని అన్నారు

మైసూరు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఈ విషయంలో శ్రీ ఎస్ శివప్ప శ్రీ సంజీవరెడ్డి

(మిగతా 2 వ పేజీలో)

మంత్రి వర్గానికి విషమస్థితి

మైసూరు అక్టోబర్ 11—మైసూరుతో కలిపి కర్ణాటక రాష్ట్రాన్ని నిర్మించాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసుపై మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యకు ఆయన మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులకు మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని తెలుస్తున్నది భేదాలు మంత్రివర్గంలో విషమ స్థితికి దారితీయ వచ్చునని తలంచబడుతున్నది

నిన్న అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కమిషన్ నివేదికపట్ల మైసూరు ప్రభుత్వం వైఖరి ప్రశాంతతతోను ఆనందంతోను కూడుకొన్నట్టిదని ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య చెప్పివున్నారు అయినా నేడు కమిషన్ నివేదిక సిఫారసులను విమర్శిస్తూ ముగ్గురు మంత్రులు ప్రకటనచేశారు దీనితో విషమస్థితి ఏర్పడింది

ఈ ముగ్గురు మంత్రులు తమను బలపరిచే

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపట్ల బొంబాయిలో నిరసన

ప్రదర్శకులపై లాఠీచార్జి

బొంబాయి అక్టోబర్ 11—ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపట్ల నిరసన తెలిపే నిమిత్తం కమ్యూనిస్టుపార్టీ పరేల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరై తిరిగివస్తున్న దాదాపు 10 000 మంది ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తించినందువల్ల వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చెయ్యవలసివచ్చింది

సభ ముగిసినతరువాత కార్మికులందరూ ఊరేగింపుగా బయలుదేరారు ఊరేగింపులపై నిషేధ మున్నప్పటికీ వారు లెక్కచెయ్యలేదు శాంతియుతంగా వెళ్ళిపోవలసిందని పోలీసులు చెబితే వారు వినిపించుకోక రాళ్ళురువ్వడం మొదలుపెట్టారు అంతట పోలీసులు లాఠీచార్జి చేశారు

కాంతసేవు కార్మికులప్రాంతంలో అలజడి బయలుదేరింది కాని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసికొనివచ్చారు

మిల్ మజ్దూర్ యూనియన్ (రెడ్ ఫ్లాగ్) అధ్యక్షుడు శ్రీ బాపూరావు జగతప్ ను పోలీసులు కస్టడీలోకి తీసికొన్నారు

అంతకుముందు బహిరంగ సభలో కమ్యూనిస్టు పార్టీ మహారాష్ట్ర సంఘం కార్యదర్శి శ్రీ ఎస్ జీ సర్దేశాయి ప్రతిపాదించిన తీర్మానం ఆమోదించబడింది మహారాష్ట్రకు జరిగిన అన్యాయం పట్ల ఈ తీర్మానం ఆగ్రహం ప్రకటిస్తున్నది సంయుక్త మహారాష్ట్ర మహా గుజరాత్ పంజాబీ భాషా రాష్ట్రాలను విశాలాంధ్రను నిర్మించ [illegible] ఈ తీర్మానం నిరసన తెలిపింది

సంయుక్త మహారాష్ట్ర

సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని సాధించే నిమిత్తం శాంతియుతమైన ప్రజాస్వామికమైన పోరాటం సాగించాలని అఖిలపక్ష సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు బొంబాయి సంఘం నేడు నిర్ణయించింది

బొంబాయి రాజధానిగా సంయుక్తమహారాష్ట్రం యేర్పడితేనే తప్ప మహారాష్ట్ర ప్రజలు సంతృప్తి పడజాలరని ఈ పరిషత్తు అధ్యక్షుడు శ్రీ శంకరరావ్ దేవ్ పేర్కొన్నారు

అయితే తమ లక్ష్యం సాధించడానికి మహారాష్ట్రులు ప్రజాస్వామ్య విరుద్ధమైన హింసాత్మక విధానాలను అవలంబించ కూడదని ఆయన హెచ్చరించారు

సంయుక్త మహారాష్ట్రనిర్మాణం గురించి వివరించడానికి తనను కలిసికోవలసిందిగా ప్రధాని నెహ్రూ పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని శ్రీ శంకరరావ్ దేవ్ త్వరలోనే ఢిల్లీ వెళ్తున్నారు

ఆంధ్ర - మద్రాసు సరిహద్దు సమస్య

నవంబర్ 7, 8, 9 తేదీలలో మద్రాసులో చర్చలు

కోయంబత్తూర్ అక్టోబర్ 11—ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాలపై మద్రాసులో బహుశా నవంబర్ 7 8 9 తేదీలలో చర్చలు జరగగలవని ఉభయ ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొనగల ఆ సమావేశానికి ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు కూడా హాజరు కాగలరని మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సి సుబ్రహ్మణ్యంగారు నేడిక్కడ చెప్పారు

ఒరిస్సా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఓటమి

భువనేశ్వర్ అక్టోబర్ 11—ఒరిస్సాలో వరద నివారణకు తగు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చూపిందని వరద సహాయ కార్యక్రమాల నిర్వహణలో పక్షపాతం చూపిందని రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఒరిస్సా అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిపాదించిన తీర్మానం ముఖ్యమంత్రి తగు సమాధానం చెప్పిన మీదట త్రోసివెయ్యబడింది

అమెరికా సహాయం

వాషింగ్టన్ అక్టోబర్ 11—ఇండియా శాస్త్ర పరిశోధనలకు పనికివచ్చే సాధనసామగ్రి ఖరీదు చెయ్యడంకోసం అమెరికా అంతర్జాతీయ సహాయసంస్థ ఇండియాకు గతరాత్రి 2 28 820 డాలర్లు కేటాయించింది మోటారు బండి కొనడానికి 10 000 డాలర్లు ప్రత్యేకించింది కూడా

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయం

"వడపోత" కట్టుదిట్టంగా జరగగలదట

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ అక్టోబర్ 11—

వచ్చే జనరల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నుకొనేటప్పుడు క్రిందటి ఎన్నికల నాటికంటె ఎక్కువ కట్టుదిట్టంగా "వడపోత" జరగగలదని తెలుస్తున్నది.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం రేపు తొలిసారి సమావేశమైనప్పుడు ప్రాథమిక చర్చలు మాత్రమే జరగగలవు పార్టీ అభ్యర్థులను ఎన్నుకోడంలో అవలంబించతగు సూత్రాలను గురించి విధానం గురించి పరిశీలన జరుగుతుంది

కాంగ్రెస్ లో యాక్టివ్ సభ్యత్వం కార్యరంగంలో నిర్వర్తించిన కృషి కరుడుగట్టిన వ్యక్తిగత రాజకీయ జీవితం—వీటినే అభ్యర్థుల నిర్ణయంలో ప్రధానంగా పరిగణిస్తారు

పదవుల కోసం అధికారం కోసం కాంగ్రెసులో చేరినవారిని [illegible] ఆర్థిక కారణాలను పురస్కరించుకొని అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగిందని లోగడ పెప్సూ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చినందువల్ల ఈసారి కట్టుదిట్టంగా "వడపోత" జరగడం అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయపడుతున్నదట

ఇప్పటి పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర శాసన సభ్యులు పార్లమెంటరీ రంగంలో అనుభవం గడించిన వారుగా పరిగణించబడినప్పటికీ పార్లమెంటరీ కార్యకలాపాల ఎడ్ల వారికిగల అభిరుచిని తమ తమ నియోజకవర్గాలలో వారు చేసిన నిర్మాణాత్మక కృషిని కూడా దృష్టిలోకి తీసుకోవాలని అభిజ్ఞులైన కాంగ్రెస్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు

(మిగతా 3 వ పేజీలో)

హిందూ కాలేజి ఈ హైస్కూలు మచిలీపట్టణం

రజత & శతవార్షికోత్సవములు
31-12-55 వ తేదీ నాడున్ను,
1956 జనవరి, 1, 2 వ తేదీలున్ను జరుపబడును.

ఈ ఉత్సవాలు జయప్రదంగా జరగడానికి పూర్వ విద్యార్థులు, [illegible] విధముల సహాయముచేసి, వివరాలకు [illegible] ట్రెజరర్, సెలెబ్రేషన్సు కమిటీ, హిందూ కాలేజి, మచిలీపట్టణమునకు [illegible] వలసిందిగా కోరబడుచున్నారు.

ఆంధ్రదేశ పొగాకు రైతుల ప్రత్యేక మహాసభ
15—10—55 శనివారం
మధ్యాహ్నం 12-30 గంటల నుండి
గుంటూరు [illegible]
అధ్యక్షులు —శ్రీ [illegible]
[illegible]
తప్పక దయచేయ ప్రార్థన.

బుడమేటి స్కీముకు 50 లక్షలు అప్పు

—మంజూరుకు ఢిల్లీ సమ్మతి

తిరుపతి, అక్టోబర్ 11—

బుడమేటి స్కీముకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు అప్పు మంజూరు చేయడానికి అంగీకరించిందని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నిన్న యిక్కడ తెలియజేశారు.

శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నిన్న [illegible] ఉన్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారు యిలా అన్నారు "కేంద్రప్రభుత్వం నుంచి 50 లక్షలు అప్పు [illegible] [illegible] గ్రామాలు [illegible] బుడమేరుకు అడ్డంకట్ట [illegible] సిలో చెప్పవలసి వున్నది. దానికి [illegible] కోటి 50 లక్షలు ఖర్చు పెట్టుటకు [illegible] 50 లక్షల అప్పు యివ్వడానికి అంగీకరించింది."



మద్రాసు కెసినో ఆఖరు వారము

రోజూ 2 ఆటలు, పా 6, రా 9-45 గం.

వినోదావారి గొప్ప ఈ త్రిమ చిత్రము

కన్యాశుల్కము (తెలుగు)

సావిత్రి—ఎన్. టి. రామారావు

వైద్య సోదరులకు విజ్ఞప్తి

గవర్నమెంటు రిజిష్టర్డు ఆయుర్వేద డిప్లొమాలు పోస్టుద్వారా పొందవచ్చును. వివరములకు 0-4-0 స్టాంపులు పంపవలయును.

డాక్టర్ యం. సూర్యనారాయణ,
గుత్తి ఆర్. ఎస్. (పోస్టు) అనంతపురంజిల్లా.

టెండరు నోటీసు

1. సీలువేసిన టెండర్లు, ఈ దిగువ సుదహరించిన పనికి, గోదావరి స్పెషల్ డివిజను ఎగ్జిక్యూటివ్ యింజనీరు వారిచే ఏలూరులో వారి ఆఫీసులో ది 10-11-55 తేదీ సాయంకాలము 3 గంటలవరకు తీసుకొనబడును.
2. పని పేరు:—పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్మింపబడుచున్న ప్రభుత్వపు క్రొత్త ఆసుపత్రిలో, బయట రోగులకు మందు లిచ్చునటువంటి మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ఒకటవ అంతస్తు కూడా గలిగిన భవమునకట్టుటకు.
3. కాంట్రాక్టు డాక్యుమెంటులు, ప్లానులు వగైరా ఖరీదు సేల్యుటాక్సు కాకుండా రు. 15/- వివరములు 25-10-55 వ తేదీ నుండి గోదావరి స్పెషల్ డివిజను ఆఫీసు నుంచి పొందవచ్చును.
4. కంట్రాక్టు:—కె. టు
5. దరావతు:—రు 4,260/-

సూపరింటెండింగు యింజనీరు,
పి. డబ్ల్యు. డి. ధవళేశ్వరము సర్కిలు,
ధవళేశ్వరము, ది 7-10-55.

ప్రకటన

(1) పి.వి. రాధాకృష్ణ చెట్టి, (2) పి. వీర సింహ గుప్త, (3) పి. వి. సీతారాం గుప్త, (ముగ్గురి నివాసము నం 2. గిరి రోడ్డు, మద్రాసు-17), (4) వై.వి. పెరుమాళ్ చెట్టి, నివాసము నం 34, వరదాముత్తియప్పన్ వీధి, మద్రాసు-1 అయిన మేము మద్రాసు 3, నం. 45, వెంకటాచల మొదలివీధి యందు, దిగుమతిదారులుగా లోను, చిల్లర హార్డ్‌వేర్ డీలర్లు వగైరాలుగా వ్యాపారం చేస్తున్న మెసర్స్ పి. వి. రాధాకృష్ణచెట్టి అండ్ బ్రదర్స్ ఫరమునకు భాగస్తులమై ఉన్నాము. లోగడ మాతో సహ భాగస్తులుగా ఉన్న మాజీ భాగస్వామి ...గుప్త. (2) పి. వి. శ్రీనివాస గుప్తగార్లు తమ పార్టనర్‌షిప్పులను, హక్కులను వదలుకొన్నందున, పై నలుగురు భాగస్తులతో ప్రస్తుతము నిర్మాణమైన ఫరము పేర ఇంపోర్టుకోటా, హక్కులు వగైరా మార్చే నిమిత్తం న్యూఢిల్లీలోని దిగుమతులు, ఎగుమతుల చీఫ్ కంట్రోలరుకు మేము దరఖాస్తు పెట్టుచున్నామని యిందు మూలమున ప్రజలకు తెలియపరచడమైనది. ఇపుడు పై నలుగురు భాగస్తులతో నిర్మాణమైన మా ఫరము పేర కోటా హక్కులు మార్చుటకు ఎవరికైనా ఆక్షేపణలున్న యెడల, వారు తమ ఆక్షేపణలను ఈ నోటీసు తేదీ లగాయితు మూడు వారములలోగా, న్యూఢిల్లీలోని దిగుమతులు, ఎగుమతుల చీఫ్ కంట్రోలరుకు తెలియజేయవచ్చును.

(1) పి. వి. రాధాకృష్ణచెట్టి (2) పి. వీర సింహగుప్త (3) పి. వి. సీతారాం గుప్త (4) వై. వి. పెరుమాళ్‌చెట్టి.

పర్. ప్రో. పి. వి. రాధాకృష్ణచెట్టి అండ్ బ్రదర్స్.
పి. వి. రాధాకృష్ణ చెట్టి,
మద్రాసు, 12-10-55.

భారత ప్రభుత్వం

ఆహార, వ్యవసాయ శాఖ

ఆర్ డి యఫ్/ఎస్ పి యల్/టి ఆర్ (40) కలకత్తాలో సెంట్రల్ రిజర్వువద్ద నిలువవున్న స్టాకులలో నుండి 3000 టన్నుల సుగంధి వచ్చిబియ్యము, 500 టన్నుల జీరా ఉప్పుడు బియ్యము, 200టన్నుల ఒరిస్సా సూపర్‌ఫైన్ వచ్చిబియ్యము, 225 టన్నుల ఒరిస్సా సన్నని వచ్చిబియ్యము, 50 టన్నుల యు. పి. సన్నని వచ్చిబియ్యము, 600 టన్నుల యు. పి సూపర్‌ఫైన్ గిలాని ఉప్పుడుబియ్యం, 2200 టన్నుల ఒరిస్సా సాధారణ ధాన్యము కొనడానికి సీలువేసిన టెండర్లు కలకత్తాలోని, భారత ప్రభుత్వం, రీజనల్ డైరెక్టర్ (ఆహారశాఖ) గారిచే కోరబడుతున్నవి. నిర్ణీతఫారములో టెండర్లు 21-10-55 ఉదయం 11 గంటలలోగా రీజనల్ డైరెక్టరుకు చేరునట్లు పంపవలెను. షరతులు నిబంధనలుగల నిర్ణీత టెండరు ఫారములు ఒక్కొక్కటి దానికి రు. 2 లు చెల్లించి, కలకత్తా, నం. 8 ఎస్‌ప్లనేడ్ ఈస్టు వద్ద రీజనల్ డైరెక్టర్ ఆఫీసునుండి పొందవచ్చును. కనీసము ఒక కుప్పబస్తాలకు (20-40 టన్నులు) టెండరుదారులు ఆఫర్లను పంపవలెను. ఎపి-501 (70)

హిందీ కమిషన్

డిసెంబర్‌లో కర్నూలుకు రాగలదట

కర్నూలు, అక్టోబర్ 11—శ్రీ బి. జి. ఖేర్ అధ్యక్షతకింద ఇండియా ప్రభుత్వం నియమించిన హిందీ కమిషన్ వచ్చే డిసెంబర్ మధ్యలో కర్నూలుకు రాగలదు. కమిషన్ సభ్యులు మూడు రోజులపాటు కర్నూలులో వుండి జాతీయ భాషా వ్యాప్తికి తీసుకోదగు చర్యలను గురించి అధికారుల అభిప్రాయాలు, అనధికారుల అభిప్రాయాలు తెలిసికొంటారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

1955 అక్టోబర్ 13, గురువారం

సముచితం

త్రికలాగిన తర్వాత, డొంక కదిలిన తర్వాత, అటుపై గైకొనదగు చర్య విషయంలో విలంబన తగదు. భాషా రాష్ట్రాల సమస్యకు సంబంధించి సంతవరకు ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రచురణతో తీగ లాగడమూ జరిగింది డొంక కదలడమూ జరిగింది; రెండు, మూడు చోట్ల హర్తాళ్ళు, ఒకచోట లాఠీఛార్జి, కనీసం ఒక మంత్రిపదవికి విషమస్థితి—ఇంతగా గడచిన రెండు, మూడు రోజులలోనే డొంక కదలింది. మైసూరు, బొంబాయి, పంజాబు రాష్ట్రాల నుంచి వెలువడుతున్న విసుర్ల ధోరణిని చూస్తే, ఈ కదలిక ఇంతటితో ఆగక పోవచ్చునేమోనన్న అనుమానం కలుగుతున్నది. కాబట్టి, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై తీసుబాటుగా చర్య గైకొనవచ్చునని ఉపేక్షించడం ఎంతమాత్రం తగదు.

నిజానికి రాష్ట్రాల పునర్విభజనలో ఇప్పటికే విలంబన జరిగింది. మొన్నటి సంపాదకీయంలో మేము సూచించినట్టు, దేశ పరిస్థితులవల్ల ఈ విలంబన అనివార్యమై వుండవచ్చు. అయినా, జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమంపై కేంద్రీకృతం కావలసిన ప్రజా దృష్టి భాషా రాష్ట్రోద్యమంపైకి హెచ్చుగా వెళ్ళడానికి ఈ విలంబన కారణమైందని అంగీకరించక తప్పదు. కనుక తిరిగి కొద్దిపాటి వాయిదా ప్రశ్న సయితం లేకుండా ఈ సమస్యా పరిష్కార యత్నం వెంటనే ప్రారంభం కావడం అత్యావశ్యకం.

భారత ప్రభుత్వం ఈ అభిప్రాయంతోనే వున్నట్టు నేటి వార్తలు సూచించడం ఎంతైనా ముదావహం. వచ్చే స్వాతంత్ర్య దినాన్ని—1956 ఆగస్టు 15 వ తేదీని—కొత్త రాష్ట్రాల అవతరణకు భారత ప్రభుత్వం శుభ ముహూర్తంగా నిర్ణయించిందట. నూతన రాష్ట్రాల నిర్మాణ కారణంగా 1957 లో ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్యకాలంలో దేశం మొత్తంపై జరిగవలసిన జనరల్ ఎన్నికలు వాయిదా పడవలసిన అగత్యం లేదనికూడా అది తీర్మానించుకొన్నదట. 1956 ఏప్రిల్ లోగా రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, దాన్ని శాసనంగా చేయించడానికీ, నియోజక వర్గాల పునర్నిర్ణయం త్వరగా జరగడానికి "డిలిమిటేషన్ కమిషన్‌లు" ఎన్ని అవసరమైతే, అన్నింటినీ నియమించి, ఆ పనిని రెండు, మూడు నెలలలోనే పూర్తి చేయించడానికీ తాత్కాలికమైన ఒక కార్యక్రమాన్ని ఢిల్లీ అప్పుడే నిర్ణయించుకొన్నదట. తిలవని తిలంపుగా తీవ్ర ప్రతిబంధకాలు వస్తే తప్ప, ఈ కార్యక్రమాన్ని అమలు జరపడమే సర్వోత్తమం కాగలదు.

కొత్త రాష్ట్రాలకు సంబంధించిన బిల్లును వచ్చే ఫిబ్రవరిలోనో, మార్చిలోనో పార్లమెంటులో ప్రవేశపెట్టినా, ఈలోపున ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజానరాల అభిప్రాయాలను తెలుసుకోడానికి నాలుగైదు నెలల వ్యవధి వుంటుంది. అందరినీ సంప్రతించిన మీదట వీలైనంత హెచ్చుమందికీ, వీలైనంత హెచ్చుగా సంతృప్తి నివ్వగల బిల్లును సిద్ధపరచడానికి సయితం ఈ వ్యవధి చాలు. క్షణికోద్రేకాలకు, తాత్కాలికావేశాలకులోను కాగలవారు, కొంత చల్లబడి, స్థానికమైన స్వల్ప ప్రయోజనాలకు కాక, జాతీయ క్షేమానికే ప్రాధాన్యమివ్వాలన్న పరమసత్యాన్ని గుర్తించి, విజ్ఞతాపూర్వకమైన పరిష్కారానికి తోడ్పడడానికి సయితం ఈ వ్యవధి చాలు.

"వచ్చే స్వాతంత్ర్యోత్సవం నాడు నూతన రాష్ట్రాల అవతరణ" అనే కార్యక్రమం అవ్యవధితో కూడింది కాదు. ఈ భాషారాష్ట్రాల సమస్య రావణాసురుని కాష్ఠం వలె కాలుతూ వుండడంవల్ల కీడే తప్ప మేలు కలుగదు. ఎంత త్వరగా దీన్ని ఆర్పివేస్తే, అంత మంచిది.

మైసూరులో నిరసన: బీహార్‌లో అసంతృప్తి

(1 వ పేజీ తరువాయి)

గార్లు ప్రతిపాదించదలచిన విరామ తీర్మానలకు కూడా అనుమతి నిరాకరించబడింది.

ఈ సందర్భంలో కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ కె. టి. భాష్యం మాట్లాడుతూ, ఈ విషయాన్ని అందరూ ప్రశాంత చిత్తంతో పరిశీలించాలని, తొందరపడగూడదని, ఇది వ్యక్తులలేక ప్రాంతాల ప్రయోజనాలకు గాక, మొత్తం ప్రజల శ్రేయస్సుకు సంబంధించినట్టిదని అన్నారు.

హనుమంతయ్య విజ్ఞప్తి

మైసూరులో బళ్ళారిని అట్టే పెట్టుకోవాలన్న వాంఛ విషయంలో మైసూరు అసెంబ్లీగాని, ప్రభుత్వంగాని అభిప్రాయ భేదాలను కలిగిలేదని అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య జవాబిచ్చారు బళ్ళారి మైసూరులోచేరిన ఈ రెండేళ్ళలోను అక్కడ అనేకమైన అభివృద్ధి పనులు చేయబద్ధాయన్నారు. బళ్ళారి ప్రజలు మైసూరులోనే వుండాలనుకొంటున్నారని ప్రశాంతంగావుంటూ తమ కోరికను వారు ఇండియా ప్రభుత్వం ముందు పెట్టాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

"పారిశ్రామిక రాష్ట్రాలలో మూడవది"

హుబ్లీ, అక్టోబర్ 10—ఇండియాలోని పెద్ద పారిశ్రామిక రాష్ట్రాలలో కర్ణాటక మూడవదిగా వుండగలదని నేడు యూనియన్ ఉత్పత్తిశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ సతీశ్‌చంద్ర పేర్కొన్నారు. మొదటి రెంటిలో ఒకటి బొంబాయి, రెండవది పశ్చిమ బెంగాల్.

బొంబాయిలోని కన్నడ ప్రాంతాలు పూర్తిగా అలక్ష్యం చేయబడుతున్నాయన్న విమర్శకు జవాబిస్తూ, ఇక ఇవి పారిశ్రామికంగా అభివృద్ధి పొందిన మైసూరుకు చేర్పబడగలవని, దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి పొందిన రాష్ట్రాలలో కర్నాటక మూడవది కాగలదని ఆయన పేర్కొన్నారు.

బళ్లారిలో కన్నడుల హర్తాళ్

బళ్ళారి, అక్టోబర్ 11—ఇక్కడగల కన్నడులు కమిషన్ ప్రతిపాదనలకు నిరసనగా హర్తాళ్ జరపడంవల్ల, నగరంలోని షాపులు కొంతవరకు మూసివేయబడ్డాయి. ఇక్కడ పాక్షికమైన హర్తాళ్ జరిగింది.

హైస్కూలు కుర్రవాళ్ళు నేడుకూడ సమ్మె చేసివున్నారు. కాలేజీ విద్యార్థులుకూడా కాల నియమం లేకుండా సమ్మె చెయ్యడానికి నిర్ణయించుకోవడంవల్ల అధికారులు పరీక్షలు వాయిదా వేసి, నిన్నటి నుంచి దసరా సెలవులు ప్రకటించారు.

బళ్ళారి విషయంలో కమిషన్ సిఫారసులను ఖండిస్తూ అనేకులు, అనేక పక్షాలు ప్రధాని నెహ్రూకు, తదితర మంత్రులకు టెలిగ్రాములు ఇచ్చినట్టు తెలుస్తున్నది.

శ్రీ సి. ఆర్. బసప్ప (ఎమ్. పి.) కమిషన్ నివేదికను విమర్శిస్తూ, బళ్ళారి, ఆదోని, ఆలూరు, రాయదుర్గ తాలూకాలు, షోలాపూర్, అక్కల్‌కోట, బీదర్ ప్రాంతాలు లేకుండా కర్నాటక రాష్ట్రం సమగ్రమైనట్టిదిగా వుండదన్నారు.

కర్నాటక కాంగ్రెస్ వైఖరి

బిజాపూర్, అక్టోబర్ 11—బళ్లారిజిల్లాలో కొంత భాగాన్ని ఆంధ్రకు బదిలీ చెయ్యాలన్న సిఫారసును అంగీకరించ గూడదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని, ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఒక తీర్మానం ఆమోదించింది.

కర్నాటక రాష్ట్రంలో బొంబాయి రాష్ట్రంలోని జాత్, అక్కల్‌కోట, షోలాపూర్ తాలూకాలు, గాడింగ్లాజ్, కాసరగోడ్, నీలగిరులలోని కన్నడ తాలూకాలు, మడకశిర, హోసూరు, ఆదోని, ఆలూరు, రాయదుర్గ, బీదర్ జిల్లాలోని కన్నడ తాలూకాలు చేర కుండా కర్నాటక రాష్ట్రం సమగ్రం కాదని కూడా తీర్మానించబడింది.

బీహారులో అసంతృప్తి

బెంగాల్‌కు కొన్ని ప్రాంతాలు చేర్చడానికి

పాట్నా, అక్టోబరు 11—బీహారు రెవిన్యూ మంత్రి శ్రీ కె. బి. సాహే, నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ మన్‌భూమ్, సదార్ (ధాన్‌ధానాకాక) పూర్నియా జిల్లాలోని కొంత భాగం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేర్చాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసుకు "విపరీతంగా కానవచ్చిన వ్యతిరేకతను, కోపాన్ని" బీహారు ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. అసెంబ్లీ సలహా పొందిన తరువాత, బీహారు ప్రభుత్వం తన అభిప్రాయాలను కేంద్రానికి తెలియజేయగలదని కూడా చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా మాట్లాడుతూ, ఈ సిఫారసులు వర్తించే ప్రాంతాల వారి "గాయపడిన హృదయాలను" కూడా బీహారు మంత్రివర్గం గుర్తించిందని అన్నారు.

దీనిపై ప్రభుత్వం తీసుకొనగల చర్యలను గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇరిగేషన్ మంత్రి శ్రీ రామచరిత సింహా సమాధానం చెబుతూ యింకా ఈ నివేదికను మంత్రి వర్గం చర్చించలేదు కనక తీసుకొనదగు చర్యల ప్రసక్తి అప్పుడే రాదని అన్నారు.

బెల్గాంలో నిరసన ప్రదర్శనాలు

అయిదుగురు విద్యార్థులకు గాయాలు

బెల్గామ్, అక్టోబర్ 11—ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపట్ల నిరసనగా ప్రదర్శనాలు చేస్తున్న కొంతమంది జనం నిన్నరాత్రి విద్యార్థుల హాస్టల్‌పై రాళ్ళు రువ్వినప్పుడు అయిదుగురు విద్యార్థులు గాయపడ్డారు.

అంతలో పోలీసులు వచ్చి జనాన్ని చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగం చేశారు.

సంయుక్త మహారాష్ట్రానికి వ్యతిరేకంగాను, బెల్గామ్‌నగరంతో సహా బెల్గామ్ జిల్లాను కర్ణాటక రాష్ట్రంలో చేర్చవలసిందిగాను కమిషన్ చేసిన సిఫారసులను ఖండిస్తే నినాదాలు చేస్తూ ప్రదర్శకులు పర్యటించారు.

నగరంలోని వ్యాపారస్థులలో కొంతమంది హర్తాళ్ చేశారు. బ్యాంకీలు, విద్యాసంస్థలు, ఆఫీసులు పనిచేస్తూనే వున్నాయి. మహారాష్ట్రీ విద్యార్థులుమాత్రం పాఠశాలలకు వెళ్ళలేదు.

కన్నడ విద్యార్థులు మాత్రం కమిషన్ సిఫారసులపట్ల హర్షం ప్రకటించారు.

"ఆంధ్రులకు న్యాయంసాదిస్తాము"

కర్నూలు సభలో మంత్రి శ్రీ లచ్చన్నగారి వాగ్దానం

(మన విలేకరి)

కర్నూలు, అక్టోబర్ 11—ఆంధ్ర మంత్రివర్గం, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను జాగ్రత్తగా పరిశీలించి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై అనువైన సూచనలను కేంద్రానికి చేయగలదని విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నేడిచ్చట వాగ్దానం చేశారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారు నేడిచ్చట బహిరంగ సభలో ప్రసంగిస్తూ విశాలాంధ్ర నిర్మాణాన్ని వాయిదా వేసినందుకు, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులను సర్దుబాటు చేయనందుకు రాష్ట్రం మొత్తంమీద తీవ్రమైన అసంతృప్తి వున్నమాట నిజమేనని కూడా అంటూ, ఈ విషయాల నన్నింటిని రాష్ట్ర మంత్రివర్గం సమగ్రంగా పరిశీలించగలదని అన్నారు. ప్రజలు అనవసరంగా ఉద్రేకపడి ఏమీ చేయకూడదని, నిశితంగా మాట్లాడరాదని, అలా చేసినప్పుడు యితరులు రెచ్చిపోగలరని అంటూ ఆంధ్రులకు న్యాయం కలిగించడానికి చేయవలసినదంతా ప్రభుత్వం చేయగలదని వాగ్దానం చేశారు.

"ఉద్రేకపడవలసిన అవసరం లేదు"

కర్నూలు, అక్టోబర్ 11—కేంద్ర కార్మిక శాఖా మంత్రి శ్రీ అబీద్ ఆలీ నేడిచ్చట మాట్లాడుతూ ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను గురించి ఆందోళన చెందవలసినదేమీ లేదని అన్నారు. ఇండియాలోని కొన్ని భాగాలను విదేశపాలనకింద వుంచాలన్న సూచనను వారు చేయ లేదని కూడా అన్నారు. వివిధ రాష్ట్రాలు ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగాలుగా వుండగలవు కనక, ప్రాంతీయమైన, భాషా సంబంధమైన సంకుచితత్వాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటి భేదాభిప్రాయాలు పెట్టుకున్నప్పుడు దేశ స్వాతంత్ర్యానికే భంగం కలుగగలదని బోధించారు.

"ఆంధ్రులకు అన్యాయం"

విజయవాడ, అక్టోబర్ 11—విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు నేడొక ప్రకటనచేస్తూ సత్వరం విశాలాంధ్ర నిర్మాణానికి సిఫారసు చేయకుండా ఫజల్ ఆలీ కమిషన్ ఆంధ్రులకు పెద్ద అన్యాయాన్ని చేసిందని అన్నారు హైదరాబాదులోని మరాఠ్వాడా ప్రాంతం, కర్నాటక ప్రాంతం పోరుగునవున్న తమ భాషా ప్రాంతాలలో చేరిపోతున్నప్పుడు, తెలుగు ప్రాంతాన్ని కూడా ఆంధ్రరాష్ట్రంలో చేర్చివేయడమనేది సహజంగా జరగాలని చెప్పారు. సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ తెలంగాణా శాసన సభ్యులలో అధిక సంఖ్యాకులు కమిషన్‌కు సాక్ష్యం చెప్పివున్నందున తిరిగి తెలంగాణా ప్రతినిధుల నిర్ణయమనేది జరగవలసిన అవసరం కూడా లేదని చెప్పారు. ఏ పరిస్థితులలోను విశాలాంధ్రావతరణ వాయిదా పడరాదని చెప్పారు

ఉత్తర ప్రదేశ్ విభజన

పడమటి జిల్లాలవారి సమర్థన

అలహాబాదు, అక్టోబర్ 11—ఉత్తర ప్రదేశ్‌ను విభజించరాదని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసు యిక్కడి రాజకీయ వర్గాలకు సంతోషాన్ని కలిగించింది. కాని యు. పి అసెంబ్లీలోని పడమటి జిల్లాల ప్రతినిధులు మాత్రం రాష్ట్రవిభజన జరగవలసిందేనని గట్టిగా చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ విభజనావశ్యకతను వివరిస్తూ సర్దార్ పణిక్కర్ చేసిన సూచనలు, పడమటి జిల్లాలవారికి వేదవాక్కులుగా సహాయపడగలవని, యు. పి. విభజనను వ్యతిరేకించే శ్రీ కుమ్హార్ గురు నారాయణ్ అన్నారు.

కాంగ్రెసు మాజీ-కార్యదర్శి శ్రీ మోహన్‌లాల్ గౌతమ, దక్షిణాది రాష్ట్రాలు రూపొందినట్టుగా ఉత్తరాది రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని ఫజల్ ఆలీ కమిషన్ సూచించలేదని అన్నారు ఉత్తరప్రదేశ్ విభజనను గురించి ఆందోళన లేనంతమాత్రాన, విభజనకు అనుకూలురు లేరని భావించరాదని అంటూ "నాయకులు బాగా ఆలోచించి ఉత్తరాది రాష్ట్రాల పునర్నిర్మాణానికి ప్రయత్నించాలి" అని విజ్ఞప్తి చేశారు.

(మిగతా 8 వ కాలంలో)

అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ

పాశ్చాత్యరాజ్యాలసూచనకు రష్యా సుముఖత

న్యూయార్క్, అక్టోబర్ 11—శాంతికాల వినియోగానికై అణుశక్తి అభివృద్ధికి ఒక అంతర్జాతీయ సంస్థ నెలకొల్పబడాలనే పాశ్చాత్య రాజ్యాల ప్రతిపాదనకు తన ఆమోదాన్ని సోవియెట్ యూనియన్ నేడు మిత్ర రాజ్య సమితిలో సూచించింది.

సోవియెట్ ఉప విదేశాంగమంత్రి మిస్టర్ వాసిలీ కుజ్నెట్సావ్ నేడు జనరల్ అసెంబ్లీ రాజకీయ సంఘంలో ప్రసంగిస్తూ, ఇట్టి అంతర్జాతీయ సంస్థ స్థాపనపై ఒడంబడిక కుదిరిన వెనువెంటనే అంతర్జాతీయ నిధికి కొన్ని అణుశక్తి ఉత్పాదన ద్రవ్యాలను సమర్పించడానికి రష్యా సంసిద్ధంగా వున్నదంటూ సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ లోగడ జెనీవా 'శిఖరాగ్ర' సమావేశంలో చేసిన ప్రకటనను పునరుద్ఘాటించాడు.

అయితే, ఈ అంతర్జాతీయ సంస్థకు మిత్రరాజ్యసమితితో వుండవలసిన సంబంధ బాంధవ్యాల విషయంలో బ్రిటన్, అమెరికాలతో సోవియెట్ యూనియన్‌కు అభిప్రాయ భేదం కలదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు.

మిత్రరాజ్యసమితి ఆధ్వర్యంక్రింద ఇట్టి అంతర్జాతీయ సంస్థ సత్వరంగా నెలకొల్పబడగలదని ఆశాభావం ప్రకటిస్తూ సోవియెట్ ప్రతినిధి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు కూడా.

ఉత్తరాఫ్రికాకు ఫ్రెంచి సేనలు

అట్లాంటిక్ రంగాన్ని దుర్బలం చేసినవట

పారిస్, అక్టోబర్ 11—యూరప్‌లోని మిత్రరాజ్యాల సర్వసేనాని నేడు అట్లాంటిక్ ఒడంబడిక రాజ్యాల రక్షణ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ యూరప్‌లోని ఫ్రెంచి సేనలను ఉత్తరాఫ్రికాకు పంపడం వల్ల తన రంగానికి యిబ్బంది కలిగిందని అన్నాడు.

"ఇప్పటికే సైన్యాలు తక్కువగా వున్నవి. ఇప్పుడు అవి మరింత తగ్గినవి" అని ఆయన అన్నాడు.

ఉత్తర అట్లాంటిక్ ఒడంబడిక రాజ్యాలు సైనిక, నౌకా, వైమానిక బలాల విషయంలో దుర్బలంగానే వున్నవని, వాటి నిర్మాణ ప్రయత్నాలు కూడా వెనుకబడి వున్నవనీ, ఈ పరిస్థితిని చక్కబరుచుకొనడానికి తీవ్రమైన కృషి జరగవలసివుందనీ ఆయన అన్నాడు.

ఒకవేళ యుద్ధం సంభవిస్తే పాశ్చాత్య రాజ్యాలే తప్పక గెలుపొందగలిగినప్పటికీ, యిటుపైన సాయుధ బలాల పెంపు విషయంలో ఎంతమాత్రం ఏమరుపాటు కూడదనే తాను హెచ్చరించగోరుతున్నానని కూడా ఆయన అన్నాడు.

ఫ్రెంచి పార్లమెంటు చర్చ

పారిస్, అక్టోబర్ 11—ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీలో నేడు అల్జీరియా సమస్యపై మూడు రోజుల చర్చ ప్రారంభం కాగానే ప్రభుత్వ విధానంపై దక్షిణ వామపక్షులవారు తీవ్ర విమర్శలను ప్రారంభించారు.

సోవియెట్ ప్రధాని బుల్గానిన్

కరాచీ మీదుగా ఇండియా రానున్నాడట

కరాచీ, అక్టోబర్ 11—సోవియెట్ ప్రధాని బుల్గానిన్ త్వరలో భారతదేశం ఇండియా వచ్చేటప్పుడు కరాచీమీదుగా ప్రయాణించ నున్నట్లు అభిజ్ఞ వర్గాలద్వారా తెలుస్తున్నది.

మార్షల్ బుల్గానిన్ కరాచీ విమానాశ్రయంలో కొద్ది గంటలుమాత్రం ఆగవచ్చుననీ, అప్పుడు ఆయనకు సముచిత మర్యాదలు జరపబడగలవని కూడా తెలియవచ్చింది.

నాగార్జునకొండ త్రవ్వకాలలో బయటపడిన శిథిలాలు

రెండు, 15 శతాబ్దాల మధ్యకాలంనాటి విహారాల, స్తూపాల, ఆలయాల అవశేషాలు

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 11—

నాగార్జున కొండవద్ద కిందటి అక్టోబర్ నుంచి జరిగిన త్రవ్వకాల వల్ల బౌద్ధ విహారాలు, స్తూపాలు, ఒక సభా మందిరం, ఒక స్నానాల గది, రెండు ఆలయాలు మున్నగు ప్రాచీన నిర్మాణావశేషాలు బయటపడినవని, ఇవి రెండు మూడు శకాలకు చెందిన కట్టడాలని తెలియవచ్చింది.

ఈ ఆలయాలలో ఒకటి హారీతి దేవాలయమట.

భారతీయ పురావస్తు శాఖ పరిశోధనకు సంబంధించిన తాజా సమీక్షలో యింకా కింది విషయాలు కూడా తెలుపబడినాయి:

నాగార్జునకొండవద్ద కొత్తగా బయటపడిన స్థలంలో బౌద్ధభిక్షువుల మఠమొకటి వున్నది. అక్కడ దొరికిన భగ్నకుంభంపై "నాకతర" (స్వర్గం కంటె అధికమైనది) అని చెక్కివున్నది. ఇక్ష్వాకరాజు వీరపురుషదత్తుడు రాజ్యానికి వచ్చిన పదవ సంవత్సరంలో చెక్కబడిన శాసనం గల స్తంభ మొకటి కూడా అక్కడ కనబడింది. బౌద్ధమతాన్ని, తదితర మతాలను ఆదరించే నిమిత్తం విరాళాలివ్వబడినట్టు కూడా దానిలో ప్రస్తావించబడింది.

పశ్చిమాన ఒక మహాచైత్యం, తూర్పువైపున రెండు స్తూపాలు, రెండు వైపులా కూడా నాలుగేసి గదులు గల విహారాలు గల మఠమొకటి మరొకచోట కనబడింది. మహాచైత్యం అందమైన పలకలుగా చెక్కబడిన రాళ్ళతో నిర్మించబడింది. భగ్నమైన పెక్కు బుద్ధ ప్రతిమలు, కొన్ని కుండలు, భిక్షా పాత్రలు ఈ మఠంలో కనబడినాయి.

దీనికి సరసన గల స్థలంలో మరొక మహాచైత్యం బయలుపడింది. దీనిలో ఆంధ్ర నిర్మాణ వైఖరీ విశిష్టత ఉట్టిపడుతున్నది. దీని వ్యాసం 48 అడుగులు. దీని వెలుపలి భాగం చాలా చక్కగా సున్నం చెయ్యబడింది.

దాని తర్వాతి స్థలం ఇటీవల త్రవ్వకాలలో బయలుపడిన వాటిలో అత్యంత ముఖ్యమైనది. దీనిలోనే హారీతి దేవాలయం కొండపైన వున్నది. ఆలయానికి వెళ్ళేవారు కొండ ఎక్కాలి. యాత్రికులు మార్గమధ్యంలో ఆగి పాదప్రక్షాళనం చేసికొని, కొంతసేపు విశ్రమించడానికి శిలావేదికలు (రాతి బెంచీలు) యేర్పాటు చెయ్యబడినాయి. ఇలా కాళ్ళు కడిగిన నీళ్ళు బయటకు పోవడానికి చేరువలోనే ఒక తూము వున్నది. వీటిలో ఒక బెంచిపై "త్రిరత్న" ధనుర్బాణాలు చెక్కబడి వున్నాయి. మరొకదానిపై "కామకర" చెక్కబడింది.

ఆలయం లోపల హారీతి ప్రతిమ వున్నది. దీనిపైగల అలంకార విశేషాలనుబట్టి యిది నాల్గవ శతాబ్దానిదో అయిదవ శతాబ్దానిదో అనిపిస్తుంది.

ఈ ఆలయానికి వెనుక, పూర్వం యింతకంటె పెద్ద ఆలయం ఒకటి వుండేదని తోస్తున్నది. అది గర్భగుడి అయివుండాలి. దాని సమీపానే అభిషేకార్థం జలం కొనిపోవడానికి ఒక తూము కూడా వుండేది అనంతరం కొంతకాలానికి దానిని మూసివేసి, తూర్పు వైపున మాత్రం మండపంగా దానిని విస్తరింపజేశారు.

మరొకచోట చక్రాకారంలో వున్న మహాచైత్యమొకటి బయటపడింది. ఇది చక్రాకారంలోనే వున్న మరొక మహాచైత్యంపై నిర్మించబడడం ఒక విశేషం. దీనిని చూస్తే అడుగున వున్నది ప్రాచీన కాలపు చైత్యమని గోచరిస్తున్నది. ఈ ప్రాంతంలో ఒక స్తంభం దొరికింది. కులపుత్రుడైన ఒక శ్రమణుడు బ్రాహ్మణుల నిమిత్తం విరాళమిచ్చినట్టు దానిపై చెక్కబడింది. వస్తువులను దాచిపెట్టుకొనే పాత్రలు, ఆహార పదార్థాలు పెట్టుకొనే పాత్రలు. భిక్షాపాత్రలు మున్నగునవి అనేకం పెక్కుచోట్ల దొరికినాయి.

ఇవన్నీ మఠాలలో ఉపయోగించేవే. ఒక జారీ చెంబుకు కొమ్ము వుండేచోట ఒక స్త్రీ బొమ్మ చెక్కబడి వుండడం గమనార్హమైన విశేషం. కుండలపై చిత్రవిచిత్రములైన పెక్కు నగిషీ పనులు కనబడుతున్నాయి. ఇక్కడ లభించిన వాటిలో సున్నపురాతితో చెయ్యబడినవి, పటిష్టమైన మృణ్మయ వస్తువులు చాలా వున్నాయి. ఇవన్నీ రెండు, 15 వ శతాబ్దాల మధ్య వివిధ కాలాలకు చెందినట్టివి.

రాజకీయ బాధితులకు రంపేరు భూముల మంజూరు

చెల్లదని ఆంధ్ర హైకోర్టులో రిట్ పిటిషన్

గుంటూరు, అక్టోబరు 10—రంపేరు ప్రాంతంలో తన స్వాధీనంలోనున్న భూములను రాజకీయ బాధితులకు మంజూరు చేయడాన్ని నిలిపివేయ వలసిందిగా ఆంధ్ర ప్రభుత్వం రెవిన్యూశాఖ కార్యదర్శికి ఆదేశం చాలని కోరుతూ షెడ్యూల్డు జాతులలో మొందిబండ కులస్థుడు శ్రీ వనుపులేటి కోటయ్యగారు పెట్టుకున్న రిట్ పిటిషన్ను ఆంధ్ర హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ ఎన్. డి. కృష్ణారావుగారు విచారణకు తీసుకున్నారు. ఈ కేసులో ఆంధ్ర ప్రభుత్వం రెవిన్యూశాఖ కార్యదర్శి, గుంటూరుజిల్లా కలెక్టర్, రంపేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతివాదులు.

న్యాయమూర్తి శ్రీ కృష్ణారావుగారు ఆరిట్ పిటిషన్ను విచారణకు తీసుకొని తాత్కాలికపు "స్టే ఆర్డర్"ను మంజూరుచేశారు.

ఈ కేసులో పిటిషనర్ వాదమిది:—

"రాజ్యాంగం ప్రకారం మొందిబండ కులానికి కొన్ని ప్రత్యేకమైన హక్కులుకలవు. రంపేరు ప్రాంతంలోని భూములు పేద తరగతులకు, వెనుకబడిన కులాలకు సాగు చేసుకొనడానికి యివ్వబడగలవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి మొందిబండ కులంవారు తమ ప్రత్యేకమైన హక్కుల వినియోగానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘానికి నేనే అధ్యక్షుడను. 1948 నుంచి మేము రంపేరు ప్రాంతంలోని కొన్ని భూములను సాగు చేసుకుంటున్నాము.

"మావద్దనుంచి ప్రభుత్వం కిస్తీలు వసూలు చేస్తున్నది. మేము ఎప్పటివ్పుడు శిస్తులను సకాలంలో చెల్లిస్తున్నాము. కొంతకాలం క్రితం ప్రభుత్వం మాకు ఎవిక్షన్ నోటీసులు పంపింది. అప్పుడు మేము అధికారుల వద్ద నుంచి ఉత్తరువులు తీసుకొన్నే ఎవిక్షన్ నోటీసులు నిలిపివేయ బడినవి. తర్వాత ప్రభుత్వం మావద్దనుంచి శిస్తును వసూలు చేస్తూనే వున్నది."

"పిమ్మట ప్రభుత్వంవారు రాజకీయ బాధితులకు భూములను—అవి ఎవ్వరి స్వాధీనంలో వున్నాసరే, వారెంత పేదవారైనా సరే—మంజూరు చేయడానికి నిశ్చయించింది ఇందు కోసం ఏ శాసనమైనా చెయ్యబడలేదు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్లువున్న రాజకీయ బాధితులకు ఆభూములు మంజూరు చెయ్యబడినవి. 1948 నుంచి సాగుచేసుకొని మేము అనుభవిస్తున్న భూములు కూడా కొంతమంది రాజకీయ బాధితులకు మంజూరు చెయ్యబడినట్టు తెలిసింది. ఈ ఏడాదిలో కూడా మామూలు ప్రకారమే మా స్వాధీనంలో వున్న భూములలో వ్యవసాయపు పనులు చెయ్యడానికి మేము ప్రయత్నించాము. అయితే స్థానిక పోలీసులు మమ్ములను నిరోధించారు. మాలో స్త్రీలతోసహా కొందరు అరెస్టు చేయబడ్డారు, తర్వాత జెయిలు శిక్షలు కూడా విధించారు."

"రంపేరు భూముల విషయమై ఎట్టి శాసనం చెయ్యబడలేదు. రాజ్యాంగం ప్రకారం వెనకబడిన జాతులకు ప్రత్యేకమైన హక్కులు కలవు. నేను సాగుచేసుకుంటున్న భూములను రాజకీయ బాధితులకు మంజూరు చెయ్యడం రాజ్యాంగంలోని 15 వ సూత్రానికి విరుద్ధం. పైగా, ఒక రాజకీయ పార్టీ చేసిన సిఫారసు ననుసరించి అట్టిచర్య జరపడం రాజ్యాంగంలోని 14 వ సూత్రానికి విరుద్ధం కూడా. కాబట్టి, రాజకీయ బాధితులకు నా స్వాధీనంలో వున్న భూములను కేటాయించడాన్ని నిలిపి వేయాలని కోరుతున్నాను."

బస్సు యజమాని అప్పీలుకు అనుమతి

తన బస్సు పర్మిట్‌ను ఆరు మాసాల పాటు సస్పెండు చేస్తూ రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ, సెంట్రల్ రోడ్డు ట్రాఫిక్ బోర్డు జారీచేసిన ఉత్తరువులను ఖాయపరుస్తూ ఆంధ్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువును రద్దుచేయాలని కోరుతూ యజమాని పెట్టుకున్న రిట్ పిటిషన్ను అంగీకరిస్తూ ఆంధ్ర హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ కె. ఉమామహేశ్వరంగారు ఇటీవల తీర్పు చెప్పారు.

పిటిషనర్ తరఫున శ్రీమతి కె. అమరేశ్వరిగారు వాదించారు. ప్రభుత్వం తరఫున గవర్నమెంటు ప్లీడర్ శ్రీ ఎం. శేషాచలపతిగారు వాదించారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి

మద్రాసు, అక్టోబర్ 12—ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేటి ఉదయం కోయంబత్తూరునుంచి ఇక్కడికి వచ్చి వెంటనే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి నెల్లూరు వెళ్ళారు.

ఉద్యోగులు

కర్నూలు, అక్టోబర్ 11—డాక్టర్ టి. లక్ష్మణాచార్యులు కర్నూలు మ్యునిసిపల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

టెంపరరీ సూపర్‌వైజర్ (ఇండస్ట్రీస్) శ్రీ ఎం. నారాయణమూర్తి నెల్లూరులో తాత్కాలికంగా రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తారు.

తూర్పు గోదావరిజిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఎస్. సత్యనారాయణమూర్తి శ్రీకాకుళం బదిలీ చేయబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ ఎం. వీరాస్వామి రెవిన్యూ శాఖకు రివర్టు చేయబడ్డారు.

ప్లానింగ్ కమిషన్, సీనియర్ రీసెర్చి ఆఫీసర్ శ్రీ ఎం. వి. నరసింహారావు ఆంధ్రకు రివర్టు చెయ్యబడిన తర్వాత అనకాపల్లిలో చెరుకు పరిశోధన కేంద్రం సూపరింటెండెంటుగా నియమింపబడ్డారు.

ఆ స్థానంలోవున్న శ్రీ బి. ఎల్. నరసింహామూర్తి నంద్యాలలో అసిస్టెంట్ మిలెట్ స్పెషలిస్టుగా బదిలీచేయబడ్డారు.

శ్రీ ఇ. వేణుగోపాలరావు విశాఖపట్నం జిల్లా ఫారెస్టు ఆఫీసర్‌గా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న మిస్టర్ అహమ్మద్ షెరీఫ్ వర్కింగ్‌ప్లాన్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

గుమాస్తాల జీతాల హెచ్చింపు

మద్రాసు సిటీకౌన్సిల్ నిర్ణయం

మద్రాసు, అక్టోబరు 11—మద్రాసు మేయర్ శ్రీ ఎం. పి. చిదంబరంగారి అధ్యక్షతను నేటి సాయంత్రం ఇక్కడ జరిగిన సిటీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ సిబ్బందిలోని గుమాస్తాలకు, ఇతర ఉద్యోగులకు యిస్తున్న జీతపు స్కేల్స్‌ను సవరించడం విషయమై స్టాండింగ్ కమిటీ వారు చేసిన సిఫారసులు కొన్ని సవరణలతో ఆమోదించబడినవి.

ఈ కొత్త జీతపు స్కేల్స్ ఈ నెల మొదటి తేదీనుంచి అమలు పరచబడుతాయి. ఇందువల్ల దాదాపు 519 మంది ఉద్యోగుల జీతాలు పెరగగలవు. మద్రాసు కార్పొరేషన్‌కు సాలీనా అదనంగా 2.73 లక్షల రూపాయల సొమ్ము ఖర్చుకాగలదు. ఈ కొత్త స్కేల్స్ ప్రకారం లోయర్ డివిజన్ క్లర్కులకు 45-3-75-5-100 చొప్పున, అప్పర్ డివిజన్ క్లర్కులకు 55-5-75-7-145 చొప్పున జీతాలు ఇవ్వబడుతాయి. ప్రస్తుతం లోయర్ డివిజన్ క్లర్కులకు 40-3-70-2-80 చొప్పున, అప్పర్ డివిజన్ క్లర్కులకు 45-3-60-4-120 చొప్పున మాత్రమే జీతాలు ఇవ్వబడుతున్నవి.

పట్టభద్రుల జీతపు స్కేలు మూడవ ఇంక్రిమెంట్స్‌తో ప్రారంభమవుతుంది. మేనేజర్లకు, అకౌంటెంట్లకు 120-10-200 చొప్పున జీతపు స్కేలు ఇవ్వబడుతుంది.

ఆగస్టు 15 నాడు కొత్త రాష్ట్రాలు

(1 వ పేజీ తరువాయి)

వ్రులు, నిరసనలతో కూడిన ఫిర్యాదులు ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ కార్యాలయానికి చేరుతున్నవి. అందులో బళ్ళారి, వింధ్యప్రదేశ్, మన్‌భూమ్‌లకు సంబంధించినవి హెచ్చుగా ఉంటున్నవి.

కాంగ్రెసు సంఘాల నిర్మాణ సమస్యలు, ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై గత నెలలో ఎ. ఐ. సి. సి. జరిపిన చర్చల సమీక్షకు గాను రేపటి వర్కింగ్ కమిటీ సమావేశాలు పుద్దేశించబడినవి. ఈలోగా ఫజల్‌ఆలీ కమిషన్ నివేదిక ప్రచురణ, దానిపై దేశం మొత్తంమీద పరిశీలనలు ప్రారంభం కావడంతో, రేపటి వర్కింగ్ కమిటీ సమావేశాలలో కూడా ఆ విషయానికే హెచ్చు ప్రాధాన్యతను యిచ్చి, వివరంగా పరిశీలనలు జరపగలరని తలంచబడుతున్నది. దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన అభిప్రాయాలను పర్యాలోకనచేసి, పునర్నిర్మాణం కాగల రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలకు, అవసరమైన సలహాలను, సూచనలను పంపించగలరని కూడా తలంచబడుతున్నది. పోతే, కాంగ్రెసువాదులకు తగిన నాయకత్వం వహించడానికిగాను ఎ. ఐ. సి. సి. ప్రత్యేకసమావేశం అవసరమౌనో కాదో కూడా వర్కింగ్ కమిటీ నిర్ణయించగలదని తెలుస్తున్నది.

మాజీ బ్రిటిష్ ఉపమంత్రి మెక్‌నీల్ మృతి

వాషింగ్టన్, అక్టోబర్ 11—బ్రిటిష్ పార్లమెంటులోని లేబర్ పార్టీ సభ్యుడు, మాజీ ఉప విదేశాంగ మంత్రి మిస్టర్ హెక్టర్ మెక్‌నీల్ నేడు యిక్కడ మరణించాడు.

(5 వ కాలం తరువాయి)

శ్రీ సి. ఎన్. సప్రూ, ఉత్తర ప్రదేశ్ విభజనను, సిద్ధాంతరీత్యా పరిశీలించరాదని చెప్పారు. పరిపాలనరీత్యా యు. పి. తన సౌష్ఠవాన్ని నిలబెట్టుకున్నదని, ప్లానింగ్‌లో కూడా పెద్ద రాష్ట్రాల అవసరం ఎంతగానో కలదు కనుకనే ఉత్తర ప్రదేశ్ విభజన తగదని అన్నారు.

ఉత్తర ప్రదేశ్ విభజన సంఘం కార్యదర్శి శ్రీ చంద్ (యం. యల్. ఏ.) నేడు లక్నో నుంచి ఒక ప్రకటన చేస్తూ, ఉత్తర ప్రదేశ్ విభజనపై శ్రీ పణిక్కర్ వ్యక్తపరచిన భావాలను ప్రధాని నెహ్రూ శ్రద్ధగా పరిశీలించాలని కోరారు. ఉత్తర ప్రదేశ్ విభజన జరిగితీరాలన్న తన వాదనను శ్రీ చాంద్ పునరుద్ఘాటన చేస్తూ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రతినిధులు ఈ 16 వ తేదీన సమావేశమై తమ భవిష్యత్కార్యక్రమాన్ని యించుకొనగలరని చెప్పారు.

అమెరికాకు సిరియా స్పష్టీకరణ

ఇజ్రాయెల్‌కు తోడ్పడితే మధ్యప్రాచ్యంలో కల్లోలం తప్పదని

వాషింగ్టన్, అక్టోబర్ 11—అమెరికాలోని సిరియన్ రాయబారి ఫరీద్ జెయినుద్దీన్ నేడు అమెరికన్ విదేశాంగశాఖ ఉపమంత్రి మిస్టర్ జార్జి అల్లెన్‌ను కలుసుకొని ఇజ్రాయెల్ భద్రతకు హామీయిస్తూ అమెరికా ఏదైనా ఒడంబడిక చేసుకొనడంవల్ల మధ్యప్రాచ్యంలో హాహాకారాలు పోరాటం సంభవించగలదని తెలియజేశారు.

అమెరికాతో యిట్టి ఒడంబడిక చేసుకొనే యోచనను ఇజ్రాయిలీ వర్గాలవారు సూచించడంవల్ల సిరియన్ రాయబారి తీవ్రమైన ఆందోళనను వెలిబుచ్చారు కూడా.

ఆ తర్వాత ఇజ్రాయెల్‌రాయబారి మిస్టర్ అబ్బా యెబెన్ మిస్టర్ అల్లెన్‌ను కలుసుకొని ఈజిప్టు చెకొస్లోవేకియా నుంచి ఆయుధాలను కొనడానికి ప్రతిచర్యగా తమ రక్షణకు హామీ నిస్తూ ఆయుధాలను సరఫరా చెయ్యవలసినదిగా కోరినట్లు ఇజ్రాయెల్ వర్గాలవారు అన్నారు.

నెహ్రూకు రష్యను అశ్వం బహూకరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 11—ఇండియాలోని సోవియెట్ రాయబారి మిస్టర్ మెన్షికోవ్ రష్యానుంచి తెప్పించబడిన గుర్రాన్ని నేడి కసంధ ప్రధాని పండిట్ నెహ్రూకు బహూకరించారు.

పండిట్‌జీ ఇటీవల రష్యాలో పర్యటించినప్పుడు మాస్కోలోని వ్యవసాయక ప్రదర్శనం చూచారు. అందులో ఈ నాలుగేండ్ల అశ్వం చూచి చాలా మెచ్చుకొన్నారు. ప్రదర్శన నిర్వాహకులు సోవియెట్ మంత్రివర్గము ఆ హయమును నెహ్రూకు బహూకరించడానికి నిర్ణయించారు. మూడు వారాల క్రితమే అది ఇండియాకు తీసుకొని రాబడింది.

పబ్లిక్ నోటీసు

బొంబాయి, కలకత్తా యేరియాలలోని స్టేషన్ల నుండి మద్రాస్ సెంట్రల్‌కు బుకింగు చేయబడి, యిదివరకు సాల్టుకోటార్సు వద్ద డెలివరీ చేయబడుతున్న నశించని రకము (నాన్-పెరిషబుల్) సరుకుల అన్ని పార్సెల్సు 15-10-1955 నుంచి బేసిన్‌బ్రిడ్జి రైల్వే స్టేషన్ ఆనుకొని క్రొత్తగా నెలకొల్పబడిన పార్సెల్సు ఆఫీసువద్ద డెలివరీ చేయబడతాయి.

దక్షిణ రైల్వే

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, దినమణి, దినమణి కదిర్, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలను అమ్మడానికి తిరుపతిలో ఒక ఏజంటు కావలెను.

మేనేజరు, ఆంధ్రప్రభ,
మద్రాసు.

పుస్తకములు

తమిళ్, మధ్యమ, రాష్ట్రభాష, ప్రవేశిక, రదకు హిందీ గైడ్సు. ఎస్. ఎస్. ఎల్. ఇంటర్, బి. ఏ. లకు గైడ్సు దొరకు, క్యాటలాగు ఉచితము. ఆర్. పి. ఎదిర్, పి. బి. 1413, మద్రాసు—17.

టెండరు నోటీసు

ఈ దిగువ నోట్ చేయబడిన రోడ్లకు క్వారీ రబ్బిషు వేయుటకుగాను ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచేత టెండర్లు 20-10-55 తేదీ సా॥ 3 గం॥ వరకు తీసుకొనబడును. ఆ దేరోజున సా॥ 4 గం॥ లకు తెరవబడును. వివరములు పంచాయతీ ఆఫీసు పనిచేయు కాలములో పొందవచ్చును.

(1) సాలిలపేట రోడ్డు రు. 500/- (2) మంగలి ఫేట రోడ్డు రు. 500/- (3) మాలపల్లి పెద్ద ఘాటి వీధి రు. 560/- (4) ఆపిర్నేని దూర్వా సులు రోడ్డు రు. 214/- (5) ఎర్నేని జన్నయ్య వీధి రు. 240/- (6) గజులబజ్జిల పెది రోడ్డు రు. 235/- (7) పాటి పడమర వీధి రోడ్డు రు. 250/- (8) దుగ్గిరాల వెంకటాద్రి సందు రు. 135/- (9) కలాలీల మధ్యవీధి రు. 250/- (10) యానాంబజారు రు. 250/- (11) మ్యాలీ పడమరవీధి రు. 240/- (12) మెరకవీధి రు. 250/- (13) దుగ్గిరాలవారి వీధి రు. 250/- (14) జంగాలవీధి రు. 250/- (15) నల్లావారి సందు రు. 202/- (16) దుంపలచెర్వు వీధి రు. 225/- (17) దావులూరి వారి సందు రు. 118/- (18) సిద్దుల వారి సందు రు. 152/- (19) రాజాసందు. రైల్వే సందు రు. 87/- (20) మాదిగల మధ్య వీధి రు. 170/- (21) క్రొత్త మాల వీధి రోడ్డు రు. 182/- (22) క్రొత్త మాల మధ్య వీధి రు. 110/- (23) వారేల గుంట వీధి రోడ్డు రు. 245/- (24) అమ్మ తెలడాల్ల సందు 70/- (25) దరఖాస్తులు దక్షిణపు వీధి రు. 118/- (26) దరఖాస్తుల మధ్య వీధి రు. 125/- (27) దరఖాస్తుల తూర్పు వీధి రు. 213/- (28) క్రిష్టియన్ పడమరవీధి రు. 260/- (29) క్రిష్టియన్ వీధి రు. 154/- (30) పిచ్చిరెడ్డి బలరామయ్య వీధి రు. 407/- (31) పాత మాలపల్లి మధ్య వీధి రు. 220/-

కె. నాగేశ్వర శర్మ,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
అంగలూరు పంచాయతీ, 10-10-55.

అగ్రరాజ్య చతుష్టయ సమావేశానికి నైతికంగా మిత్రరాజ్యసమితి మద్దత్తు

—శ్రీ మీనన్ ప్రతిపాదన సంభవమట

మిత్రరాజ్యసమితి కార్యాలయం, అక్టోబర్ 10—ఈ నెలలో జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం జయప్రదం కావాలని కోరుతూ మిత్రరాజ్యసమితి ఒక ప్రకటన చేయాలని ఇండియా ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ కోరగలరని నేడిచ్చటి ఆసియన్ అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

జెనీవాలో అక్టోబర్ 27 వ తేదీని ఈ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం కాకముందే ఆయుధ విసర్జనపై జనరల్ అసెంబ్లీ చర్చ జరపాలనే ప్రతిపాదనను బలపరచడానికి సమితిలోని ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం విన్న నిశ్చయించుకున్నట్టు తెలుస్తున్నది.

జెనీవా సమావేశం ఫలప్రదం కావాలని మిత్రరాజ్య సమితి ఆత్రపడుతున్నట్టు ప్రకటించడానికి అనువుగా శాంతి, ఆయుధ విసర్జన సమస్యలపై అత్యవసరంగా చర్చ జరపవలసిందిగా జనరల్ అసెంబ్లీ కోరబడగలదని ఏషియన్ వర్గాలవారు వివరించేశారు.

జెనీవా సమావేశానికి సమితి నైతికంగా మద్దత్తు నివ్వాలనే ప్రతిపాదనకు ఈ కింది కారణాలు తెల్పబడుతున్నవి: (1) లోగడ జెనీవాలో "శిఖరాగ్ర" సమావేశం జరిగినప్పటి ఆశాజనకమైన వాతావరణం క్రమంగా కరగిపోకుండా ఇంకా అలాగే కొనసాగేటట్టు చేయాలని సర్వత్రా కోరబడుతూ వుండడం. ఇటీవల కొద్ది వారాలలో ఈ వాతావరణానికి భంగకరమైనసంఘటనలు జరిగినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. (2) ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ఆకస్మికంగా సుస్తీ చేసిన కారణంగా శాంతిసాధన సమస్యను గురించి చర్చించవలసిన ఆగత్యం ఇనుమడించడం. కాగా, కమ్యూనిస్టు సిద్ధాంతం దృష్టిలో తాను పెద్ద పొరపాటు చేసినట్టు ఒప్పుకుంటూ సోవియెట్ విదేశాంగ మంత్రి మొలటాఫ్ ఇటీవల చేసిన ప్రకటనఫలితంగా రష్యా విదేశాంగ విధానంలో మార్పు రావచ్చునని కొన్ని వర్గాలవారు భయపడుతున్నారు. జనరల్ అసెంబ్లీ సమావేశాలను ఫ్రాన్సు బహిష్కరించడం, మాస్కోకు వెళ్ళడానికి పెట్టుకున్న ప్రయాణాన్ని ఫ్రెంచి ప్రధాని ఫారే రద్దు చేసుకోవడం కూడా ఈ సందర్భంలో పేర్కొనబడుతున్నవి. ఈ సంఘటన లన్నింటి దృష్ట్యా ఏర్పడిన అననుకూల వాతావరణంలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం జయప్రదం కావాలని కోరుతూ దానికి నైతికంగా మద్దత్తు నివ్వడం ఎంతైనా అవసరమని ఈ వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

లంక దరఖాస్తును రష్యా వ్యతిరేకించబోదట

న్యూయార్క్, అక్టోబర్ 10—మిత్రరాజ్య సమితిలో సభ్యత్వానికై లంక పెట్టుకున్న దరఖాస్తును ప్రస్తుత జనరల్ అసెంబ్లీ సమావేశంలో సోవియెట్ యూనియన్ ప్రతిఘటించబోదని రష్యన్ విదేశాంగ మంత్రి మిస్టర్ మొలటాఫ్ తనకు హామీ నిచ్చినట్టు అమెరికాలోని లంక రాయబారి మిస్టర్ ఆర్. ఎస్. గుణవర్దనే నేడిక్కడ వివరం చేశారు.

ఇంతకు ముందు లంక దరఖాస్తును రష్యా వీటో చేసిన సంగతి పాఠకులకు విదితమే.

ధర్మకర్తృత్వ సంఘంలో పాల్గొనడానికి ఫ్రాన్సు సమ్మతి

అల్జీరియా సమస్యను తన ఎజెండాలో చేర్చుకోడానికి జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయంపట్ల నిరసన సూచకంగా సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న ఫ్రాన్సు ఈసారి జరిగే మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వ సమావేశంలో పాల్గొనగలదని నేడిక్కడ తెలుస్తున్నది.

అక్టోబర్ 18 వ తేదీని ప్రత్యేకంగా జరగనున్న ధర్మకర్తృత్వ సంఘ సమావేశంలో పసిఫిక్ ప్రాంతంలోని ధర్మకర్తృత్వ భూభాగాల పర్యవేక్షణకై పంపబడవలసిన సంఘంలో ఏయే రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలనే విషయమై చర్చ జరగగలదు.

ఈ సమావేశానికి ఫ్రాన్సు హాజరు కాగలదని ఫ్రెంచి ప్రతినిధివర్గ సభ్యులు తమకు తెల్పినట్టు అభిజ్ఞ వర్గాలవారు నేడు వివరం చేశారు.

ఆంధ్రా యూనివర్శిటీ పట్ట ప్రదానోత్సవం

న్యూఢిల్లీ, అక్టోబర్ 11—ఇండియా ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు ప్రొఫెసర్ హుమయూన్ కబీర్ డిసెంబర్ మూడవతేదీన ఆంధ్ర యూనివర్శిటీ పట్టప్రదానోత్సవంలో స్నాతకోపన్యాసం చేస్తారని తెలుస్తున్నది.

(యు. పి. ఐ.)

(1 వ పేజీ తరువాయి)

పార్లమెంట్‌లోను, శాసన సభలలోను కోరం లేకపోవడమనేది తరచు జరుగుతూనే వున్నది. అంతేకాక, శాసన సభలలో పరిశీలనకు వచ్చే విషయాలను శ్రద్ధగా పరిశీలించడం అవసరమనే విషయం కూడా పెక్కుమంది గుర్తించడం లేదు.

ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల మూలంగా అవసరమైన నియోజకవర్గాల పునర్విభజన దృష్ట్యా వచ్చే ఎన్నికలకు కార్యక్రమం నిర్ణయించే విషయమై కేంద్ర ఎన్నికల సంఘం, ఆటు పిమ్మట కాంగ్రెసు వర్కింగ్ కమిటీ పరిశీలన జరుపుతుంది.

లావోస్‌లో యుద్ధ విరమణ

ఒడంబడికపై సంతకాలు

రంగూన్, అక్టోబర్ 11—లావోస్‌లో యుద్ధ విరమణ సాధనకు తీసుకోదగు చర్యలను సూచించే ఒడంబడికపై లావోషియన్ ప్రభుత్వ ప్రతినిధులు, పథెట్ లావోస్ ఉద్యమ ప్రతినిధులు నేడు సంతకాలు చేశారు.

ఈ ఒడంబడికను అమలు జరపడానికి వీలుగా ఉభయ పక్షాల సైనిక ప్రతినిధులతోను ఒక కమిటీ ఏర్పాటు చెయ్యబడుతుంది.

ఈ కమిటీ సాధ్యమైనంత త్వరలో వియాంటియేన్‌లో సమావేశమౌతుంది.

వియత్‌నామ్ పర్యవేక్షక సంఘం

అధ్యక్షులుగా శ్రీ పార్థసారథి నియామకం

న్యూఢిల్లీ, అక్టోబర్ 11—వియత్‌నామ్‌లోని అంతర్జాతీయ యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘానికి యింతవరకు అధ్యక్షులుగా వున్న శ్రీ ఎం. జె. దేశాయ్ ప్రభుత్వ విదేశాంగ శాఖలో కామన్వెల్త్ వ్యవహారాల కార్యదర్శిగా నియమించబడినందున ఆయనస్థానే కంబోడియాలోని పర్యవేక్షక సంఘం అధ్యక్షులు శ్రీ జి. పార్థసారథిగారిని ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది.

శ్రీ పార్థసారథిగారు నవంబర్ మాసాంతంలో క్రొత్తపదవిని స్వీకరించవచ్చు.

యుద్ధవిరమణ శ్రేణి పర్యవేక్షణ

సైగాన్, అక్టోబర్ 11—వియత్‌నామ్‌లోని అంతర్జాతీయ యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘంలోని ఇండియా, పోలెండ్, కెనడాల ప్రతినిధివర్గనాయకులు నేడు ఉత్తర, దక్షిణ వియత్‌నామ్‌ల మధ్యగల విసైన్యప్రాంతాన్ని దర్శించారు.

నెహ్రూకు టైప్‌రైటర్ బహూకృతి

ఇండియాలో తయారు చేయబడిన మొట్టమొదటి యంత్రమట

న్యూఢిల్లీ, అక్టోబర్ 11—ఇండియాలో తయారు చెయ్యబడిన మొట్టమొదటి టైప్‌రైటర్ నేడు ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు బహూకరించబడింది.

ఈ ఇంగ్లీషు టైప్‌రైటర్‌ను గాద్రెజ్ కంపెనీవారు తయారు చేశారు. మొత్తం 18,000 భాగాలలో నాలుగు తప్ప అన్నీ ఇండియాలోనే ఉత్పత్తి చెయ్యబడినట్లు గాద్రెజ్ వారు అంటున్నారు.

హిందీకి బోర్డు ప్రమాణబద్ధం చెయ్యబడిన పిమ్మట హిందీ టైప్‌రైటర్‌ను కూడా తయారుచేయ దలచామని గాద్రెజ్ డైరెక్టర్ ప్రకటించారు. ఆయనే తమ కంపెనీ ఇంగ్లీషు టైప్‌రైటర్‌ను స్వయంగా పండిట్ నెహ్రూకు బహూకరించారు.

ఆయుధ విసర్జన సమస్యపై ఒడంబడికకు అవకాశాలు

వెనుకటికంటె యిప్పుడు ఎక్కువగావున్నవని బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకుడు అట్లీ ప్రకటన

మార్గేట్, అక్టోబర్ 11—ఆయుధ విసర్జన సమస్యపై ఒడంబడిక కుదరగల అవకాశాలు వెనుకటికంటె యిప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నవని బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడు మిస్టర్ క్లిమెంట్ అట్లీ నేడు యిక్కడ పేర్కొన్నాడు.

"ఈ సమస్యతో సంబంధం గల దేశాల ప్రభుత్వాలు వాస్తవిక పరిస్థితుల నెదుర్కొంటున్నవి. శాంతి పరిరక్షణకు అవసరమైనంత కనీస ప్రమాణంవరకు ఆయుధాలను మొత్తం మీద తగ్గించుకోవడమే యిప్పుడు జరగవలసిన పని" అని మిస్టర్ అట్లీ లేబర్‌పార్టీ వార్షికసమావేశంలో అన్నారు.

ఇటీవల కలిగిన అస్వస్థతనుంచి పూర్తిగా తేరుకొన్నట్లే మిస్టర్ అట్లీ కనిపించినప్పటికీ, రాజకీయరంగంనుంచి విరమించడానికి ఆయన ఎప్పుడు నిర్ణయిస్తారా అనే సంగతిపై సమావేశంలో తెరవెనుక ఊహాగానం జరుగుతూనే వుంది.

హైడ్రోజన్ బాంబులు, జాతీయ సైనిక సమీకరణ, ఆయుధ విసర్జన సమస్యలపై చర్చను ప్రారంభిస్తూ తన క్రొత్త పరిశోధనలతో మనుగడ సాగించడమా వినాశం కావడమా? అన్న సమస్యనే మానవజాతి యిప్పుడు ఎదుర్కొంటున్నదని అన్నారు.

జాతీయ సైనిక సమీకరణ సమస్యను నేటి అధునాతన పరిణామాల దృష్ట్యా పూర్తిగా పునఃపరిశీలించవలసి వున్నదని సైన్యంలో శిక్షణకు నిర్దేశించబడిన రెండేళ్ళ కాలపరిమితిని యింకా తగ్గించాలనే లేబర్ పార్టీ విశ్వసిస్తున్నదని చెప్పి మిస్టర్ అట్లీ ఇంకా ఇలా అన్నారు:

"ఆయుధ విసర్జనను సమగ్రంగా సాధించడానికి వీలుగా వేర్వేరు రాజ్యాల నాయకుల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరిపించడానికి లేబర్‌పార్టీ కృషి చేస్తూనే వుండగలము. మనం సోషలిస్టులము. సహజీవనాన్ని మించే మనం లక్షిస్తూ ప్రపంచ సౌభ్రాత్రాన్ని కోరుతున్నాము. అయితే, మన లక్ష్యసాధన సహజీవనంతోనే ప్రారంభం కావలసి వున్నది. కనకనే ఈ సమస్యపై ఉన్నత స్థాయిని చర్చలు జరగాలని కోరుతున్నాము."

అణ్వస్త్రాల పరిశోధనలను నిలిపివేయడానికి అంతర్జాతీయంగా ఒక ఒడంబడిక చేసుకోవాలని కూడా మిస్టర్ అట్లీ సూచించాడు.

మిస్టర్ హెర్బర్ట్ మారిసన్ చర్చను ముగిస్తూ అణ్వస్త్రాల నిర్మాణాన్ని ఒక్క బ్రిటన్ మాత్రమే విరమించాలని పార్టీ కార్యవర్గం సిఫారసు చెయ్యజాలదని అన్నాడు.

ప్రపంచంలోని వేర్వేరు రాజ్యాలు ఆయుధ నిర్మాణానికి విపరీతంగా ద్రవ్యం వెచ్చించడం పూర్తిగా అక్రమమైనచర్యఅని కూడా మిస్టర్ మారిసన్ అన్నాడు.

వచ్చే మూడు సంవత్సరాలలోను ప్రస్తుతం అధికారాన వున్న కన్సర్వేటివ్ ప్రభుత్వాన్ని పదచ్యుతి నొందించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నించాలని బ్రిటిష్ లేబర్‌పార్టీ నిన్నటి సమావేశంలో అంగీకరించింది.

వేర్వేరు అంశాలపై తాను అనుసరించదగు విధానాలను సూచించే ఒక దశ సూత్ర ప్రణాళికను బ్రిటిష్ లేబర్‌పార్టీ నిన్నటి సమావేశంలో ఆమోదించింది.

సమత్వం, పరిశ్రమల యాజమాన్యం, వసతి, పరిశ్రమలపై ప్రయివేటు యాజమాన్యం, సాంఘిక భద్రత (ఉపకారవేతనాల సందర్భంగా), ప్లానింగ్, ఆర్థికకంట్రోలు, వ్యవసాయం, సమాజంలో వ్యక్తి పరిస్థితి, యివి ఆ పది అంశాలు.

బెవన్ ఓటమి

లేబర్‌పార్టీ కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికలో

మార్గేట్, అక్టోబర్ 11—బ్రిటిష్ లేబర్ పార్టీ కోశాధికారి పదవికి నేడు జరిగిన ఎన్నికలో వామపక్ష నాయకుడు మిస్టర్ అనైరిన్ బెవన్ ఓడిపోయాడు. ఆయన ప్రత్యర్థి మిస్టర్ హ్యూగెయిట్‌స్కెల్ వరుసగ రెండవ సంవత్సరానికి కూడా కోశాధికారిగా ఎన్నుకోబడ్డాడు.

ఎన్నికలో మిస్టర్ గెయిట్‌స్కెల్‌కు 54,75,000 వోట్లు, మిస్టర్ బెవన్‌కు 12,25,000 వోట్లు వచ్చాయి.

క్రిందటి సంవత్సరంలో మిస్టర్ బెవన్‌కు వచ్చిన వోట్లకంటె యిప్పుడు సుమారు ఏడు లక్షల వోట్లు తక్కువ వచ్చాయి.

మిస్టర్ బెవన్‌పట్ల ప్రజలలో మోజు తగ్గడంవల్ల లేబర్ పార్టీ నాయకత్వానికి మిస్టర్ గెయిట్‌స్కెల్‌కు గల అవకాశాలు ఎక్కువైనాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పార్టీ కార్యవర్గంలోని 28 సభ్యులకు కరిగిన ఎన్నికలలో బెవన్‌ను సమర్థించే ఆరుగురు ముఖ్య నాయకులు తమ స్థానాలను నిలుపుకొన్నారు.

పశ్చిమ న్యూగినీ సమస్య

ఆస్ట్రేలియా మధ్యవర్తిత్వం ద్వారా సంభవమట

("ఆంధ్రప్రభ" ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 10—నెదర్లండ్స్, ఇండొనేసియాల మధ్య వివాదగ్రస్తమైవున్న పశ్చిమ న్యూగినీ సమస్య ఆస్ట్రేలియా మధ్యవర్తిత్వంద్వారా ఉభయ దేశాలకు తృప్తికరంగా పరిష్కారం కాగల అవకాశాలు పరిశీలించబడుతున్నాయి.

దీనినిబట్టి ఈ సమస్య మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో చర్చకు రాకపోవచ్చునని యిక్కడ భావించబడుతూవుంది.

గత మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ రాబట్టలేకపోయినా చర్చకు ప్రతిపాదించబడడానికి జరిగిన కృషిలో ఇండియా ప్రతినిధివర్గం ప్రముఖ పాత్ర నిర్వహించిన సంగతి "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

కొలంబో ప్రణాళిక రీత్యా ఆగ్నేయ ఆసియాకు సహాయం

ఇతోధికంగా అవసరమని సింగపూర్ సభలో ఇండియా విజ్ఞప్తి చేయగలదట

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 10—ఆగ్నేయ ఆసియా దేశాలలో ఆర్థికంగాను, సాంఘికంగాను చెప్పుకోదగిన అభివృద్ధిని సాధించాలంటే వాటికి అమెరికా మున్నగు అభివృద్ధి పొందిన దేశాలు ఇదివరలో వాగ్దానం చేసిన వాటికంటె ఎక్కువ మొత్తాలను మంజూరు చెయ్యాలని అక్టోబర్ 17 వ తేదీని సింగపూర్‌లో ప్రారంభం కానున్న కొలంబో ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘ సమావేశంలో ఇండియా విజ్ఞప్తి చేయబోతున్నది.

ఇండియా ప్లానింగ్‌శాఖామంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నాయకత్వంక్రింద ఈ సమావేశంలో పాల్గొనే భారత ప్రతినిధివర్గం, ఆగ్నేయ-ఆసియా ప్రాంతం అభివృద్ధి ఇంకా కొనసాగవలసివున్నందున కొలంబో ప్రణాళిక మరి కొంతకాలంపాటు అమలులో వుండాలనే ప్రతిపాదనను గట్టిగా బలపరచగలదు కూడా.

శ్రీ నందా, భారత ప్రతినిధివర్గానికి ప్రత్యామ్నాయ నాయకుడు, ఫైనాన్సు మంత్రిక పార్లమెంటరీ కార్యదర్శి అయిన శ్రీ బి. ఆర్ భగత్ ఈ సమావేశంలో పాల్గొనడానికి ఈ నెల 13 వ తేదీని న్యూఢిల్లీనుంచి బొంబాయి మీదుగా సింగపూర్‌కు బయలు దేరుతున్నారు.

ఫైనాన్సు శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సి. వి. నరసింహన్ (ఐ. సి. ఎస్.) నాయకత్వం క్రింద ఒక భారత ప్రభుత్వోద్యోగుల బృందం సింగపూర్ సమావేశంలో పాల్గొనే ఇతర ప్రతినిధి వర్గాలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నది.

సింగపూర్ సమావేశపు ఎజెండాలో కొలంబో ప్రణాళిక రీత్యా ఇంతవరకు సాధించబడిన విజయాల సమీక్ష, భావి కార్యక్రమాలను రూపొందించడం, వార్షిక నివేదిక సమర్పణ, 1957 జూలైతో ముగియనున్న కొలంబో ప్రణాళిక భవితవ్యం, సాంకేతిక పరస్పర సహాయంపై నివేదిక సమర్పణ మున్నగు అంశాలు కలవు.

కొలంబో ప్రణాళికలో సభ్యత్వంగల దేశాలలో దాదాపు అన్నీ కూడా ఈ ప్రణాళిక ద్వారా తమకు విశేష లాభం చేకూరిందని గుర్తిస్తూ, ప్రణాళిక మరికొన్ని సంవత్సరాలపాటు కొనసాగించబడాలని కోరుతున్నవి. ఈ ప్రణాళిక అమలులోనికి వచ్చిన తొలి రోజులలో పరిపాలనా సంబంధమైనచిక్కులను, ఇంకా ఇతర విధాల చిక్కులను ఎదుర్కొనవలసి వచ్చినందున ఈ ప్రణాళికను ఇండియా, పాకిస్తాన్, సింహళం మున్నగు దేశాలు అనుకొన్నంతగా ప్రయోజనకరంగా వినియోగించుకొనలేక పోయినవి. అయితే, ఇప్పుడీ దేశాలు లక్ష్యమైనంత సహాయాన్ని పూర్తిగా పొందుతున్నవి.

ఆగ్నేయ ఆసియా ప్రాంతం అభివృద్ధికి అమెరికా తాను ఆదిలో కేటాయించిన 20 కోట్ల డాలర్ల మొత్తాన్ని 10 కోట్ల డాలర్లకు తగ్గించివేసినందుకు సింగపూర్ సమావేశంలో ప్రతినిధులు తీవ్రమైన ఆశాభంగాన్ని వెలిబుచ్చగలరని తెలుస్తున్నది.

ఇండియా కార్యక్రమాలు

కొలంబో ప్రణాళిక రీత్యా లక్ష్యం కాగల ధనాన్ని ఒరిస్సా, ఆంధ్రరాష్ట్రాలలో రైల్వే రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరచడానికి, విశాఖపట్టణం రేవును అభివృద్ధిపరచడానికి ఇండియా వినియోగించదల్చుకున్నది. ఈ కార్యక్రమాలను గురించి ఇండియా ప్రతినిధివర్గం సింగపూర్‌లో అమెరికన్, జపనీస్ ప్రతినిధివర్గాలతో కలిసి చర్చించగలదని విశ్వసించబడుతున్నది.

సిమ్లా సమావేశంలో చేయబడిన నిర్ణయాలు ఈ సంప్రతింపుల సంఘ సమావేశంలో పరిశీలించబడగలవని తెలుస్తున్నది.

ఆగ్నేయ ఆసియా దేశాలలో దేని ఆర్థికాభివృద్ధికైనా ఏ యూరోపియన్ దేశమైనా సహాయం చేయదల్చుకుంటే అందుకు ఆ ఆసియా దేశం, యూరోపియన్ దేశం విడిగా ఒడంబడిక చేసుకోవచ్చుననే వాదాన్ని సింగపూర్ సమావేశంలో ఇండియా బలపరచగలదని కూడా తెలుస్తున్నది.

వస్తువుల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం, ప్రజల జీవన వ్యయ ప్రమాణాలను హెచ్చించడం అనేవి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి సంబంధించిన ప్రధాన సమస్యలని ఇండియా అభిప్రాయపడుతున్నది. జపాన్ వాదిస్తున్నట్టు వాణిజ్యం కేవలం వాణిజ్యాభివృద్ధి కొరకే అని ఇండియా భావించడం లేదు. అంతర్జాతీయ వాణిజ్యం విస్తృతం కావాలని మాత్రమే అది కోరుతున్నది.

కొలంబో ప్రణాళిక సంప్రతింపుల సంఘంలో ఫ్రాన్సుకు కూడా సభ్యత్వ మివ్వబడాలని ఆస్ట్రేలియా బహుశా ప్రతిపాదించవచ్చునని, అయితే, దీనిని ఆగ్నేయ ఆసియా దేశాలు బలపరచడం సందేహాస్పదమనీ తెలుస్తున్నది.

తనకు విదేశాల ఆర్థిక సహాయం మిక్కిలి అవసరమని నచ్చచెప్పడానికి ఇండియా తన ద్వితీయ పంచవర్ష ప్రణాళికను సింగపూర్ సమావేశంలో స్థూలంగా వివరించగలదని తెలుస్తున్నది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికను అమలు పరచడం సందర్భంలో, 200 కోట్ల రూపాయల విలువగల స్టర్లింగ్ నిల్వలను వినియోగించు కొన్నప్పటికీ ఇండియాకు విదేశీయ కరెన్సీ మారకంలో మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు లోటు రాగలదని అంచనా వేయబడింది.

కమ్యూనిస్టులపై ఇరాక్ చర్య

బాగ్దాద్, అక్టోబర్ 11—పది మంది కమ్యూనిస్టు నాయకులకు ఇంకా పౌరస్వత్వం ఇద్దు చెయ్యడానికి ఇంకా ప్రభుత్వం నేడు నిర్ణయించింది. కమ్యూనిజాన్ని వదిలిపెట్టే అవకాశాన్ని ప్రభుత్వం వారి కిచ్చింది. కాని, వారు నిరాకరించారు.

1956 మే నెలలో బుద్ధ జయంతి ఉత్సవాలు

మొత్తం దేశంలో సన్నాహాలు

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ అక్టోబర్ 10—1956 మేలో మొత్తం భారత దేశంలో జరగగల బుద్ధ జయంతి ఉత్సవాలకు రావలసిందిగా బౌద్ధమతాభిమానులైన వందమంది ప్రముఖులను ఇండియా ప్రభుత్వం ఆహ్వానించ బోతున్నది. దలైలామా కూడా ఆహ్వానించబడవచ్చునని తెలుస్తున్నది.

ఈ డెలిగేట్లు ఒక వారం రోజుల పాటు రాజధానిలో వుంటారు. తర్వాత వారందరిని స్పెషల్ ట్రెయిన్‌లో బౌద్ధ క్షేత్రాలకు తీసికొని వెళ్తారు.

బౌద్ధ క్షేత్రాలన్నీ మరమ్మతు చెయ్యబడుతున్నాయి. బుద్ధునిపైన, బౌద్ధమతంపైన ప్రత్యేక గ్రంథాలు ప్రచురించబడుతాయి. ఇండియాలోను, విదేశాలలోను డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి.

1956 మే 23 వ తేదీన బ్యాంకీలకు సెలవు యివ్వాలని సంకల్పించబడింది. మహాబోధి సంఘం సూచనల ప్రకారమే 24 వ తేదీన మొత్తం దేశంలో ముఖ్యమైన ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. అది బుద్ధుని నిర్వాణ దినమైనప్పటికి దానిని బుద్ధజయంతి 2500 వ వార్షికోత్సవంగా వ్యవహరించాలని శాస్త్రోక్తంగా నిర్ణయించబడింది.

1956 లో బుద్ధ పూర్ణిమకూడా సముచిత రీతిని జరపబడుతుంది. ఆనాడు జరగగల బహిరంగసభకు ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహిస్తారు.

1956 శీతకాలంలో బౌద్ధ చిత్రకళా ప్రదర్శనం, బౌద్ధమతంపై గోష్ఠి యేర్పాటు చెయ్యబడుతాయి. ఈ ప్రదర్శనం రెండు మూడు వారాల పాటు ఢిల్లీలో వుంటుంది. అటుపిమ్మట కొన్ని ముఖ్యమైన రాజధాని నగరాలలో కూడా అది యేర్పాటు చెయ్యబడుతుంది. ఈ ప్రదర్శనానికే 3,41,000 రూపాయలు ఖర్చు కాగలదని అంచనా.

ఈ ఉత్సవాలకు సంబంధించిన కార్యకలాపాలను సమీక్షిస్తూ వుండడానికి ప్రధాని నెహ్రూ, వైస్‌ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, యు. పి. బీహార్, భోపాల్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఒక కమిటీ నియమించబడింది.

స్థానికంగా ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రాలలో కూడా జయంతి ఉత్సవాలను జరపవలసిందని రాష్ట్రప్రభుత్వాలు కోరబడినాయి. కాశ్మీర్‌లోని లడక్ జిల్లాలోని లెహ్‌లోకూడా పరిమితమైన కార్యక్రమం యేర్పాటు చెయ్యబడింది.

బౌద్ధక్షేత్రాలకు వెళ్ళే మార్గాలను అభివృద్ధి చెయ్యడానికి విశ్రాంతి మందిరాలను నిర్మించడానికి ఇండియా ప్రభుత్వం 73,68,000 రూపాయలను కేటాయించింది.

త్రిపిటకాలను దేవనాగరిలో ప్రచురించడానికి నలందా సంస్థకు 46,000 రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యబడుతుంది.

బౌద్ధమతంపై డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణానికి లక్ష రూపాయలు కేటాయించబడినాయి.

ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా తపాలా బిళ్ళలు ప్రకటించబడుతాయి కూడా.

ఆంధ్ర ప్రజాపార్టీ కార్యవర్గ అవసర సమావేశం ఈ నెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్టణం టౌన్‌హాలులో జరుగుతుంది. సమావేశంలో ఫజల్ అలీ కమిషన్ సిఫారసులనుగురించి చర్చ జరుగుతుంది.

ఇండో-సోవియెట్ వాణిజ్యాభివృద్ధి

చెన్నపురి సభలో సూచనలు

మద్రాసు, అక్టోబర్ 11—ఇండియా, రష్యా దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి గల అవకాశాల గురించి నేడిక్కడ ఆంధ్రవాణిజ్య మండలి సభ్యులతో మాస్కోలోని ఇండియా రాయబారి కార్యాలయం సలహాదారు శ్రీ పి. రత్నం చర్చించారు. ఎగుమతుల, దిగుమతుల శాఖ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ శ్రీ ఇ. సి. శంకర్ కూడా సమావేశానికి హాజరైనారు.

ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ జె. వి. సోమయాజులు గారు మాట్లాడుతూ, ఇండియా, సోవియెట్ యూనియన్‌ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్యం చాల తక్కువని, ప్రధాని నెహ్రూ రష్యాను సందర్శించి వచ్చారని, ఇండియాకు త్వరలో రష్యన్ ప్రధాని రానున్నారని, ఉభయదేశాల ప్రధానుల రాకపోకల వల్ల ఇండియా, సోవియెట్ రష్యాల మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడగలవని తాను ఆశిస్తున్నానని తెలిపారు.

ఇండియాలోని వర్తకులలో సోవియెట్ రష్యాతో వాణిజ్యసంబంధాలను పెంపొందించుకొనడంలో ఆసక్తి గలవారికి తోడ్పడే నిమిత్తం రష్యాలోని ఆర్థికపరిస్థితుల గురించి వర్తక, వాణిజ్య వ్యవహారాలను గురించి. సమగ్రమైన లోగట్టాను సేకరించడానికి మాస్కోలోని ఇండియా రాయబారి కార్యాలయంవారు తగు చర్యలను తీసుకోవాలని శ్రీ సోమయాజులుగారు కోరారు.

ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందడానికి శాయశక్తులా కృషి చెయ్యగలనని శ్రీ రత్నం హామీ నిచ్చారు. ఆంధ్ర వాణిజ్య మండలి కార్యదర్శి డాక్టర్ జె. సత్యనారాయణగారు వందన సమర్పణ చేశారు.

దక్షిణ భారత వాణిజ్యమండలి సూచనలు

శ్రీ పి. రత్నంగారితో ఇష్టాగోష్ఠి పూర్వకంగా చర్చలు జరిపిన సందర్భంలో రష్యాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోడానికి ఇండియా వర్తకులకు తగు సౌకర్యాలను కల్పించాలని దక్షిణ భారత వాణిజ్య మండలి ప్రతినిధులు కోరారు.

ఇండియాలోని వర్తకులకు తోడ్పడడానికి రష్యాలో ట్రేడ్ కమిషనర్ ఆఫీసును ఏర్పాటు చేయాలని సూచించారు. ఇండియా, రష్యాల మధ్య వాణిజ్యాభివృద్ధికి ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కూడా వారు చెప్పారు. ఉపాధ్యక్షుడు శ్రీ కె. ఎస్. జి. హాజిషెరాఫ్ శ్రీ రత్నంగారికి స్వాగతం చెప్పారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోడానికి విపులావకాశాలు కలవని శ్రీ రత్నంగారు తెలిపారు. మిస్టర్ కె. కె. మల్లిక్ వందన సమర్పణ చేశారు.

శ్రీ రత్నంగారు అంతకు ముందు హిందూస్థాన్ వాణిజ్య మండలి ప్రతినిధులతో కూడా చర్చించారు.

కేరళ మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య ప్రతిపాదన

13 వ తేదీన చర్చకు నిర్ణయం

తిరువేంద్రం, అక్టోబర్ 10—తిరువాన్కూర్-కొచ్చిన్ యూనియన్ మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానాన్ని ప్రతిపాదించడానికి గత వారంలో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీనాయకుడు టి. కె. దివాకరన్ ఇచ్చిన నోటీసు నేడు అసెంబ్లీలో చర్చకు వచ్చింది.

ఈ ప్రతిపాదన సక్రమంగా వున్నదని ప్రకటించి, అక్టోబర్ 13 వ తేదీన దీనిపై చర్చ జరగాలని తర్వాత వోటింగ్ జరగాలని స్పీకర్ నిర్ణయించారు.

ఈ సభ్యుడు విశ్వాసరాహిత్య తీర్మాన ప్రతిపాదనకు నోటీసు ఇవ్వడం ఇది రెండవసారి. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన రోజునే ఆయన మొదటి నోటీసు ఇచ్చారు. కాని తీరా ఆ ప్రతిపాదన వచ్చేసరికి ఆయన సభలో లేరు. అందుచేత దానిని స్పీకర్ త్రోసిపుచ్చారు.

అసెంబ్లీ ఎదుట ప్రదర్శకులపై పోలీసులు లాఠీచార్జి చేసినందుకు నిరసనగా వామ పక్ష సభ్యులతోపాటు అరగంటసేపు శ్రీ దివాకరన్ కూడా బయటికి వెళ్ళిపోయినారు. ఆ సమయంలో ఈ ప్రతిపాదన అప్పుడు చర్చకు రాగా పైన చెప్పబడిన కారణాలతో స్పీకర్ త్రోసిపుచ్చారు.

ఈ నెలలో ఉత్తర అట్లాంటిక్ రక్షణ సైన్యాలు జరిపే విన్యాసంలో గ్రీక్‌దళాలు పాల్గొనబోవని క్రొత్త గ్రీక్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

కొరియాలో వున్న మిత్రరాజ్యసమితి సైన్యాలలోని గ్రీక్ బ్రిగేడ్ వెంటనే ఏథెన్సుకు పిలిపించబడుతుందనికూడా తెలియపరచింది.

టర్కీలో జరిగిన గ్రీక్ వ్యతిరేక ప్రదర్శనాలకు నిరసనగా ఈ చర్య తలపెట్టబడింది. ఈ ప్రదర్శనాలపై టర్కీనుంచి సంతృప్తికరమైన సంజాయిషీ రాలేదని గ్రీక్ ప్రభుత్వం ప్రకటించింది.

బ్లేక్‌స్టన్ జెనరేటింగ్ సెట్లు



విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయుటకు వీటికి సాటిలేదు

వోల్టాస్ లిమిటెడ్
హెడ్ ఆఫీస్: బొంబాయి

మద్రాసు • న్యూఢిల్లీ • కొచ్చిన్
అహ్మదాబాదు • సికింద్రాబాదు • బెంగుళూరు
నాగపూరు • మైసూరు • ఇండోర్

VOLTAS

జమ్మి వారి "లివర్‌క్యూర్"

బిడ్డల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులకు

నెలసరి పర్యటన కార్యక్రమం

రోగుల సౌకర్యార్థం, ప్రతినెల ఆయా తేదీలలో దిగువచోట్ల మా డాక్టరు మకాం చేయును. దిగువ తెలిపిన వేళల ప్రకారం ఆయనను సంప్రదించవచ్చును.

ఉ. 9 గం. నుండి 11 గం.ల వరకు   సా. 3 గం.ల నుండి 6 గం.ల వరకు

స్థలము	తేదీ	అడ్రెసు:
హిందూపూర్	15 వ తేదీ ఉదయం	కె. ఆర్. భాస్కరయ్య సన్స్, డ్రగ్గిస్టులు అండ్ స్టేషనర్స్.
అనంతపురం	16 వ తేదీ ఉదయం	భవాని మెడికల్ స్టోర్స్, కెమిస్టులు అండ్ డ్రగ్గిస్టులు, (ఎక్స్‌పెన్సివ్)
బళ్ళారి	17 వ తేదీ ఉదయం	ద్వారకనాథ్ మెడికల్ స్టోర్సు, బెంగుళూరురోడ్డు.

జమ్మి వెంకటరమణయ్య అండ్ సన్స్,
హెడ్డాఫీసు: మద్రాసు-4.
బ్రాంచి: అన్నాట్ శ్రీనివాసాచారి వీధి, బెంగుళూరు సిటీ.

Designed for Music Lovers

తమ తాహతుకు మించని ఖరీదులో బ్యాటరీ సెట్టులో మెయిన్సు సెట్ రకము కోరేవారికి



MODEL 5659

6-వాల్వు 5 వేవ్ బాండ్ 6 వోల్టు బ్యాటరీ సైజ్‌సెట్ స్వచ్ఛమైన శబ్దమును గ్రహించును. రికార్డు ప్లేయరు ప్లగుతో అందమైన పెట్టె.
ఖరీదు రు. 445/- (బ్యాటరీ కాక).



MODEL 5619

4-వాల్వు 4 వేవ్ బాండ్ బ్యాటరీ సూపర్ హెటిరొడైన్ సెట్, రికార్డు ప్లేయరు ప్లగు కలదు.
ఖరీదు రు. [illegible] (బ్యాటరీ కాక)

THE GRAMOPHONE CO., LTD.
CALCUTTA · BOMBAY · MADRAS · DELHI

ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు

ఫజల్ ఆలీ కమిషన్‌లోని మెజారిటీ సభ్యులతో శ్రీ కె. ఎం. పణిక్కర్ విభిన్నాభిప్రాయం

ఏ ఒక్క రాష్ట్రానికీ అఖిలభారత రంగంలో విశేష రాజకీయ ప్రాధాన్యం వుండరాదంటే యు. పి. ని విభజించాలని సూచన

మద్రాసు, అక్టోబర్ 12 — ఉత్తర ప్రదేశ్ విభజనను సూచిస్తూ ఫజల్ ఆలీ కమిషన్ నివేదికలో కమిషన్ సభ్యులలో ఒకరైన సర్దార్ పణిక్కర్ ఒక డిసెంట్ నోట్ వ్రాశారు.

ఇది పూర్తిగా కింద ప్రచురిస్తున్నాము:

భారత దేశపు రాష్ట్రపునర్నిర్మాణ సమస్య పట్ల శ్రద్ధ కలవారెవ్వరైనా ఇండియన్ యూనియన్‌లో ఉత్తర ప్రదేశ్‌కు నేడున్న స్థానాన్ని గమనించకుండా ఉండలేరు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ జనాభా ఆరు కోట్ల ముప్పయి లక్షలు పై చిలుకు. ఇండియా మొత్తం జనాభాలో 6 వ వంతుకు పై మాట. ఉత్తర ప్రదేశ్‌లో 51 జిల్లాలున్నవి జిల్లాకు సగటున 12 లక్షల ప్రజలున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఉద్యోగస్థుల సైన్యం (సుమారు 2,60,000 మంది) అవసరం. ఉత్తర ప్రదేశ్ తరువాత ఇండియాలో కల్లా పెద్ద రాష్ట్రమైన బీహార్ జనాభా 4 కోట్లు. (ఉత్తర ప్రదేశ్ జనసంఖ్యలో మూడింట రెండు పాళ్ళకంటె తక్కువ). తక్కిన రాష్ట్రాలు చాలావరకు మూడు కోట్లకు తక్కువ జనాభా కలిగినవే. దీనినిబట్టి ఉత్తర ప్రదేశ్‌కుగల ప్రాముఖ్యాన్ని గుర్తించవచ్చు. జనాభానుబట్టి చూచినపక్షంలో ఆంధ్ర, తెలంగాణా, కర్నాటక, కేరళరాష్ట్రాల మొత్తం జనాభాకు ఇంచుమించు సమానం. పంజాబ్, (రాజస్థాన్) మహాకోసల్, వింధ్య ప్రదేశ్, మధ్య భారత్, భోపాల్‌తో చేరిన క్రొత్త మధ్యప్రదేశ్ రాష్ట్రాల మొత్తం జన సంఖ్య కంటెకూడా జాస్తి. భారత సమాఖ్యలో ఇంత పెద్ద పరిమాణంగల ఒకేరాష్ట్రం ఏర్పడి వుండడంవల్ల పరిస్థితులు ఎంత వ్యత్యస్తంగా వుండగలవో నే నూహించగలను.

భారత సమాఖ్య జయప్రదంగా నిర్వహించబడాలంటె దానిలోని వివిధ రాష్ట్రాలు ఇంచుమించు సరిసమానస్థితిలో వుండాలి. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి విశేష తారతమ్యం ఉన్నట్లయితే అందువల్ల లేనిపోని అనుమానాలు, మనస్తాపాలు ఉదయించడమే కాకుండా, సమాఖ్య వ్యవస్థకే భంగకరమైన శక్తులు నుత్పన్నంచేసి, దేశ సమైక్యతకే ముప్పు కలిగించవచ్చు. ప్రపంచ మంతటా ఇది స్పష్టంగా అంగీకరించబడిన విషయమేకాని నూతనంకాదు. సమాఖ్యలకు సంబంధించిన రాజ్యాంగాలలో చాలామట్టుకు జనాభా విషయంలోనేమి, ధన సంపదల విషయంలోనేమి ఒక రాష్ట్రానికి వేరొక రాష్ట్రానికి విశేష తారతమ్యాలున్నప్పటికీ, చిన్న రాష్ట్రాలపై పెద్దరాష్ట్రాల పలుకుబడినీ, అధికారాన్నీ పరిమితం చెయ్యడానికి తగు చర్యలు పుచ్చుకొనడం సర్వసామాన్యంగా జరుగుచున్న విషయమే. ఉదాహరణకు అమెరికా సంగతి ఆలోచించవచ్చు. అమెరికాలోని నేవడా రాష్ట్రంకంటె న్యూయార్క్ ఎన్నో రెట్లు ఎక్కువ జనాభా కలిగివున్నప్పటికీ (ఇదేవిధంగా ఇతర రాష్ట్రాల మధ్య తారతమ్యాలున్నా) అమెరికా సెనెట్‌లో అన్ని రాష్ట్రాలకు సరిసమాన ప్రాతినిధ్యం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా సోవియట్ యూనియన్‌లో కూడా ఫెడరేషన్‌లోని తక్కిన రాష్ట్రాల చాలావాటికంటె గ్రేట్ రష్యా జనాభా ఎంతో అధికం అయినా, ఫెడరేషన్‌లోని ఇతరరాష్ట్రాల హక్కులకు హాని కలగకుండేవిధంగా "హౌస్ ఆఫ్ నేషనాలిటీస్"లో గ్రేట్‌రష్యా ప్రాతినిధ్యం పరిమితం చేయబడింది. అదే మోస్తరుగా బిస్మార్క్ హయాంలో జర్మనీ విషయంలో సయితం జనసంఖ్యను బట్టి ప్రష్యాకు ఎక్కువ ప్రాముఖ్య మున్నా, రాష్ట్ర ప్రాతినిధ్యం విషయంలో మాత్రం దానికి న్యాయంగా రావలసిన సంఖ్యలో మూడవపాలు కంటె తక్కువే ఇవ్వబడింది. రాష్ట్ర ప్రతినిధి సభ అధ్యక్షత శాశ్వతంగా బవేరియాకు కట్టపెట్టబడింది. ఆర్థిక, రాజకీయ, మిలిటరీ సంబంధమైన బలం ఒకే రాష్ట్రంలో కేంద్రీకృతమైనప్పుడు మొత్తం సమాఖ్య క్షేమాన్ని యోచించి చిన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా, ప్రష్యాకు అన్ని సభలలో ప్రాతినిధ్యం తగ్గించడం కూడా జరిగింది.

ఇండియాలో వివిధ రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తిని సాధించే విషయంలోనే కాదుకదా, రాష్ట్రాలకు గల తారతమ్యాలను తగ్గించడానికి వేరొక రాష్ట్రానికి గల విశేష ప్రాబల్యాన్ని తొలగించడానికి దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగంలో తగు ఏర్పాట్లు లేవు. ఇండియా పార్లమెంట్ ఉభయ సభలలో ప్రాతినిధ్యం మూలంగా జనాభా ప్రాతిపదికపైనే, అందుచేత లోక్ సభలో మొత్తం 499 మంది సభ్యులలోను ఉత్తర ప్రదేశ్‌కు మాత్రం 86 మంది ప్రతినిధు లున్నారు. రాజ్యసభలో 216 మందికిగాను ఆ రాష్ట్రానికి 31 మంది ప్రతినిధు లున్నారు.

వాస్తవిక పరిజ్ఞానం కలిగి, ప్రపంచం అంతటా ప్రభుత్వాలు ఏ విధంగా నిర్వహించబడుతున్నవో గమనించిన పక్షంలో ఒకే ఒక రాష్ట్రానికి గల అత్యధిక ప్రాబల్యము దుర్వినియోగం కావడానికి అవకాశ మున్నట్లు గ్రహించవచ్చు. లేదా, ఇతర చిన్న రాష్ట్రాలన్ని ఆక్షేపించదగినమైనా సంఘటనం. కొంచెం ఎక్కువ తక్కువ గా [illegible] ప్రభుత్వాలన్ని తమ తమ పార్టీల [illegible] కి లోబడి నడుచుకునేవే. పార్టీలో అధిక సంఖ్యాకమైన వర్గానికి సహజంగా ఎక్కువ పలుకుబడి వుంటుంది అంతే కాదు. ఒకే రాష్ట్రానికి చెందిన ప్రతినిధు లంతా చేరి ప్రబలమైన ఒకే రాజకీయ వర్గంగా ఏర్పడి [illegible] రించాలన్న కోరిక [illegible]. అందుచేత, ఒకే ఒక రాష్ట్రంలో విశేష రాజకీయ ప్రాబల్యం కేంద్రీకృతం కావడం వాంఛనీయమా కాదా అన్నది ముఖ్య సమస్య.

ప్రస్తుత వ్యవస్థను బట్టి వివిధ రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తి లేకపోవడం కారణంగా ఉత్తర ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలలో అనుమానాలు, అపోహలు వ్యాపించి ఉన్నవి.

ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ ననుసరించి యావద్భారత సమస్యలలో ఉత్తర ప్రదేశ్‌కు విశేష ప్రాబల్యం కలుగుతున్నదన్న అభిప్రాయాన్ని దక్షిణ రాష్ట్రాలవారే కాదు, పంజాబ్, బెంగాల్ - మొదలైన ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కమిషన్ ఎదుట వ్యక్త పరిచారు. దేశంలో ఇలాంటి అభిప్రాయం లేదని ఎవ్వరూ అనలేరు. ఇట్టి అభిప్రాయాలు వ్యాప్తం కావడంవల్ల, వాటిని తొలగించడానికి ఇప్పుడే నివారణోపాయాలను అన్వేషించక పోవడంవల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్ల గలదన్న మాటను కూడా ఎవ్వరూ కాదనలేరు. అన్ని రాష్ట్రాలకు సరిసమాన ప్రాతినిధ్యాన్ని, లేదా కొంతవరకు చిన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం, పెద్ద వాటికి తక్కువ ప్రాతినిధ్య సూత్రాన్ని ప్రస్తుతం మన దేశంలో ప్రవేశ పెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి, సాధ్యమైన ప్రస్తుత పరిస్థితులలో అది తృప్తికరమైన పరిష్కారం కాజాలదు కనుక, రాష్ట్రాల మధ్య గల విశేష తారతమ్యాన్ని తగ్గించడానికి వీలుగా పెద్ద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చెయ్యడం ఒక్కటే మార్గాంతరం. ఒక్క మాటలో పెద్ద రాష్ట్రాన్ని విభజించాలి అని చెప్పక తప్పదు. ఇంతకంటె గత్యంతరం కన్పించదు.

ఇక, ఈ విభజనకు గల ఆక్షేపణలను కూడా పరిశీలిద్దాము. ఉత్తర ప్రదేశ్ నాయకులు మాకు వినిపించిన ప్రధానమైన వాదనలు రెండు: (1) గంగానది ప్రాంతంలో విస్తారమైన, శక్తివంతమైన, సుసంఘటితమైన రాష్ట్రం ఒకటి వుండటం ఇండియా సమైక్యతకు తోడ్పడగలదు; (2) అట్టి రాష్ట్రం ఒకటి ఉండడం ఇతర రాష్ట్రాలలో జనించే దేశ విచ్ఛిన్నకర శక్తులకు విరుగుడుగా ఉపకరించగలదు. ఇదే అభిప్రాయాన్ని అనేక రూపాలలో మాకు నివేదించడం జరిగింది. భారత దేశానికి ఉత్తర ప్రదేశ్ వెన్నెముక వంటిదని కొందరన్నారు. ఉత్తరప్రదేశ్ అనే కేంద్రం నుంచి ఇండియాలోని ఇతర రాష్ట్రాలను సంస్కృతీ, విజ్ఞానాలు వ్యాపించగలవని మరి కొందరు తెలియజేశారు. ఇలాంటి వాదనలను తీవ్రంగా పరిశీలించవలసిన అవసరంలేదు. ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాలపై ఇలాంటి ఆధిక్యతను, అగ్రత్వాన్ని ఆపాదించుకొనడం కంటె మన ఐకమత్యానికి హానికరమైన విషయం మరొక టుండదు.

ఉత్తర ప్రదేశ్ సుసంఘటితమైన, సువ్యవస్థితమైన రాష్ట్రమనీ, దానిని విభజించడం వల్ల దాని ఆర్థిక సౌష్ఠవానికి హాని జరగగలదనీ, అసంతృప్తి వ్యాపించగలదన్నది మరొక వాదం. ఈ సందర్భంలో బెంగాల్ విభజనను, దాని ఫలితంగా జనించిన ఆందోళనను హెచ్చరికగా పేర్కొనడం సయితం జరిగింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగాన్ని అసఫ్-ఉద్-దౌలా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చివేయడంతో 1775 లోనే ఈ రాష్ట్రానికి సంబంధించి పరిపాలనా సమీకరణ ప్రారంభమైంది. 1801 లోనే గంగా, యమునా నదుల మధ్యప్రాంతాన్ని ఔద్ నవాబ్ సాదత్ ఆలీనుంచి బ్రిటిష్ ప్రభుత్వం పుచ్చుకున్నది.

ఆంగ్లో-ఘూర్ఖాయుద్ధం తరువాత 1816 లో కుమాన్, ఘర్వాల్ పరగణాలు చేరినవి. యమునకు ఉత్తరాన గల ప్రదేశం యావత్తు రెండవ మహారాష్ట్ర యుద్ధం తరువాత 1803 నుంచి 1805 లోపల బ్రిటిష్‌వారి వశమైంది 1856 లో గాని ఔద్ కలుపబడలేదు. అందుచేత ప్రస్తుత మున్న విధంగా ఉత్తర ప్రదేశ్ జీవితం నూరు సంవత్సరాలకు లోపలి మాటే. ఈ పరిస్థితులలో ఉత్తర ప్రదేశ్ సుసంఘటితమైన రాష్ట్రం కనుక దానిని విభజించడంవల్ల విపరీత ఫలితాలు ఏర్పడ గలవన్న వాదంలో ఏ మంత్ర సారం కనుపించదు.

అంతేకాదు; ఈ రాష్ట్రంలో [illegible] సంవత్సరాలలో [illegible] నట్లు తోచదు. ఒక వైపున [illegible] హిమాలయ ప్రాంతాల ప్రజలు లేదా, బుందేల్‌ఖండ్ కొండ ప్రదేశాల ప్రజలు, మరొక వైపున నాగరసంపన్నమైన గంగానది లోయలో నివసించే ప్రజల మధ్య ఏ విషయంలోనూ పోలికే లేదు. గంగానది లోయలో [illegible] సౌమనసంపన్నమైన గంగానదీ [illegible] లేదు. [illegible] భిన్నమైవుండడం [illegible] మంది [illegible] వలసిన ప్రముఖ్యం [illegible] ప్రాంతాల అభివృద్ధిని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి అనుకూలాలు తక్కువ.

బెంగాల్ విభజనకు, ఉత్తర ప్రదేశ్ విభజనకు పోలికలేదు. బెంగాల్ ఐక్యత చరిత్ర సృష్టించింది. పైగా, తూర్పు బెంగాల్‌ను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా రూపొందించడం కోసమే ఆనాడు వంగరాష్ట్ర విభజన తలపెట్టబడింది. అందుచేత, బెంగాల్ విభజనవల్ల బెంగాలీ ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా, అది ఒక మతానికి చెందిన వారి పట్ల పక్షపాతం చూపించడానికి ఉద్దేశించబడిన తంతు. ఉత్తరప్రదేశ్ విభజన కేవలం రాజకీయ, పరిపాలనా సౌకర్యాల దృష్ట్యా జరగవలసింది. ఇందువల్ల ఎవ్వరికీ నష్టం లేదు.

ఉత్తర ప్రదేశ్ పరిమాణంలో పెద్దది కావడంచేత పరిపాలనా విషయంలో ఆర్థిక సౌలభ్యం కలదని మరొక వాదం. ఉత్తర ప్రదేశ్‌లో సివిల్ పరిపాలనపై పెట్టబడుతున్న ఖర్చు దామాషాను పార్ట్ 'ఏ' రాష్ట్రాలు చాలా వాటిలో కంటె తక్కువ అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మెమొరాండంలో పేర్కొన్నది. ఇందువల్ల పరిపాలన చాలా పొదుపుగా జరుగుతున్నట్లు సూచించబడింది. కాని, ఈ వాదాన్ని నేను అంగీకరించలేకున్నాను. ఉత్తర ప్రదేశ్ కంటె పరిపాలనపై దామాషాను చాలా తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు ఇండియాలో అనేకం ఉన్నట్లు 1952 ఫైనాన్స్ కమిషన్ నివేదికలో ఇవ్వబడిన ఈ కింది అంకెలవల్ల విదితం కాగలదు:

రాష్ట్రాలు	1950-51	1951-52	1952-53
అస్సాం	19.6	20.4	16.7
బీహార్	30.0	28.4	25.4
బొంబాయి	25.7	26.6	24.2
మధ్యప్రదేశ్	23.9	27.7	23.1
మద్రాసు	27.6	27.9	25.8
ఒరిస్సా	24.6	27.9	26.3
పంజాబు	31.2	30.6	29.9
[illegible]	26.4	27.0	24.0
పశ్చిమ బెంగాల్	25.3	27.7	[illegible]
హైదరాబాద్	26.1	20.0	20.0
మధ్యభారత్	24.1	26.6	23.1
మైసూరు	12.9	15.0	13.1
పెప్సూ	28.6	32.3	28.0
రాజస్థాన్	20.8	20.8	26.5
సౌరాష్ట్రం	34.6	31.4	31.0
తిరువాన్కూర్-కొచ్చిన్	12.0	12.3	11.4

ఇంతకంటె కూడా స్పష్టంగా కనిపిస్తున్నది తలసరి ప్రభుత్వ పరిపాలనకు అవుతున్న ఖర్చు.

1950-51 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్‌లో తలకు 0.8 వుంటే అస్సాం, బీహార్, మైసూరు, తిరువాన్కూర్‌లకు ఇంతకంటె తక్కువ వుంది. మధ్యప్రదేశ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్, హైదరాబాద్‌లకు సరిగా అంతే వుంది.

ఆర్థిక సౌష్ఠవానికి, సమర్థమైన పరిపాలనకు పరీక్ష ఒక రాష్ట్రం దేశాభివృద్ధిదాయకమైన కార్యక్రమాలకు ఖర్చును హెచ్చించగలదా లేదా అన్నదే. ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్‌కు ప్రత్యేకమైన వసతులు వున్నట్లు గాని, లేదా అది ప్రత్యేకమైన ఘన కార్యాలు సాధించినట్లు గాని నిదర్శనాలు లేవు. ఫైనాన్స్ కమిషన్ నివేదికలోని కొన్ని అంకెలు ఉదాహరిస్తున్నాను.

1950-51 లో సాంఘిక సేవా కార్యక్రమాలకు తలకు రు 2-4-0 ఉత్తరప్రదేశ్ ఖర్చు పెట్టితే అస్సాం రు 3-1-0, బొంబాయి రు 6-0-0, మద్రాసు రు 3-3-0, పంజాబు రు 3-1-0, పశ్చిమ బెంగాల్ రు 3-6-0, హైదరాబాద్ రు 3-2-0, మధ్యభారత్ రు 0-9-0, మైసూరు రు 6-9-0, పెప్సూ రు 3-4-0, సౌరాష్ట్రం రు 5-2-0, తిరువాన్కూర్-కొచ్చిన్ రు 4-2-0 ఖర్చుపెట్టినవి.

1950-51 లో సాంఘిక సేవా కార్యక్రమాలకు ఉత్తరప్రదేశ్ పెట్టిన ఖర్చు వెనుకబడిన రాష్ట్రాలు పెట్టిన ఖర్చుతో సమానంగానే వుందిగాని అంతకు మించి లేదు. ఈ లెక్కలనుబట్టి చూస్తే మొత్తం మీద ఉత్తర ప్రదేశ్‌కంటె సాంఘిక సేవా కార్యక్రమాలకు తక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రాలు బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు [illegible] విషయంలో [illegible] కూడా ఇదే పరిస్థితి కనుపిస్తుంది. ఉత్తర ప్రదేశ్ సరాసరి తలకు 1-3-0 ఖర్చుపెట్టగా బీహార్, ఒరిస్సాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు ఇంతకు మించి ఖర్చుపెట్టినవి.

ఉత్తర ప్రదేశ్ వైశాల్యం [illegible] 1951 నాటి జనాభా లెక్కలు ఈ విషయాన్ని స్పష్ట పరుస్తున్నవి:

రాష్ట్రాలు	శాతం
ఆంధ్ర	15.0
అస్సాం	18.1
బీహార్	12.2
బొంబాయి	21.6
మద్రాసు	21.8
మధ్యప్రదేశ్	13.5
ఒరిస్సా	15.8
పంజాబ్	16.1
ఉత్తరప్రదేశ్	10.8
పశ్చిమ బెంగాల్	24.5
మైసూరు	20.3
సౌరాష్ట్ర	18.5
తిరువాన్కూర్-కొచ్చిన్	46.4
అజ్మీర్	20.1
కూర్గ్	27.2
ఢిల్లీ	38.4
కచ్	17.1
మణిపూర్	11.4
త్రిపుర	15.5

[1954 నాటి నెం. 5. సెన్సస్ పేపర్]

ఇండియన్ యూనియన్ రాష్ట్రాలలో విద్యా పరిస్థితిపై తయారు చేయబడిన రిపోర్టులో ఇతర అంకె లున్నప్పటికీ విద్య విషయంలో "ఎ" తరగతి రాష్ట్రా లన్నింటిలోనికి ఉత్తర ప్రదేశ్ వెనుకబడివున్నదన్న సత్యాన్ని స్పష్ట పరుస్తూనే వున్నది. పోతే, మెడికల్ సర్వీసులు, రోడ్డు రవాణా మార్గాలు, శాంతిభద్రతల సంరక్షణల విషయంలో బొంబాయి కంటె గాని లేదా దక్షిణాదిన గల ఏ ఒక రాష్ట్రం కంటె గాని ఉత్తర ప్రదేశ్ ఎక్కువగా లేదు.

ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లాల అసెంబ్లీ సభ్యులు ఇచ్చిన మెమొరాండంలో ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల మధ్య సామరస్యం గురించి, విభిన్నత్వం గురించి చెప్పిన వాదం గోరంతలు కొండంతలు చేసి చెప్పడమే ననడం సమంజసం కాదు. వారు పేర్కొన్న అంశాలు పరిశీలించదగినవి. ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో నైనా అసంతృప్తి వున్నదనడం నిజం. ఆ సంగతి ఉదహరించడం సమంజసం. వారు చేసిన ఆరోపణలు సమంజసమైనవా కావా అని పరిశీలించాలని నాకు లేదు కాని, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న వర్గం- ప్రబలమైన వర్గం- కలదనడం నిజం. ఈ కోర్కెలన్నీ ఇటీవల నుండి కోరబడుతున్నవేనని, వాటిని గట్టిగా పరిశీలించవలసిన అవసరం లేదని ఒక వాదంవుంది. విభజనోద్యమం ఇటీవల ప్రారంభమైనదై తే కావచ్చు; అయితే, రాష్ట్రం ఆర్థికంగాను, సాంఘికంగాను అభివృద్ధి గాంచుతున్నది ఇటీవల కాలంనుంచే కాగా, ఈ కారణంగానే విభేదాలు అంతమైనవని గమనించడం అత్యవసరం. చివరి సంగతి ఇంకొకటి వుంది. ఉత్తర ప్రదేశ్ అతి పెద్దదిగా వున్నదన్న విషయమే అది. ఇటీవల కొన్ని రాష్ట్రాలు విభజించబడినందువల్లనే ఉత్తర ప్రదేశ్ అన్నింటికంటె పెద్దదిగా మారిందని, ఈ కారణంగా దానిని విభజింపవలనడం సమంజసం కాదని ఒక వాదం వుంది. బెంగాల్, మద్రాసు, పంజాబ్‌లు విభజింపబడకపూర్వం, పెద్ద రాష్ట్రాలమధ్య అంతగా వ్యత్యాసమేమీ వుండేది కాదని. పాకిస్తాన్ అవతరణ ఫలితంగా పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలు విభజించబడడం, ఆంధ్రులు, తమిళులు కలిసి వుండలేక మద్రాసు రాష్ట్రాన్ని విభజించుకోవడం జరిగిందని, కాగా పెద్దది కనుక ఉత్తరప్రదేశ్ నుకూడా విభజించాలనడం సమంజసం కాదని ఈ వాదం చేస్తున్నవారు అంటున్నారు.

బెంగాల్, మద్రాసులు విభజించబడడంవల్లనే ఉత్తరప్రదేశ్ పెద్దదవలే కన్పిస్తున్నదని, ఈ రెండింటి విభజనకు పూర్వత ఉత్తర ప్రదేశ్ది కాదు కాదని ఒప్పుకున్నప్పటికీ, బెంగాల్, మద్రాసు రాష్ట్రాల విభజనవల్ల ఇండియా రాజకీయ స్వరూపంలో సముచితమైన మార్పు సంభవించిందని దీని ఫలితంగా ఇండియా సమైక్యతను, [illegible] పరచగల శక్తులు [illegible] ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఈ పరిస్థితి కల్పించడంలో ఉత్తర ప్రదేశ్‌కు [illegible] 1951 [illegible] ఉత్తర ప్రదేశ్ విభజన వల్ల పరిశిష్ట రాష్ట్రం ప్రజలకు కష్టాలు కలుగగలవనిగాని, [illegible] పరిస్థితి ఏర్పడు [illegible] ఉత్తర ప్రదేశ్‌ను విభజించిన తర్వాత కూడా నిజానికి ఉత్తర ప్రదేశ్‌లో నాలుగుకోట్ల మంది జనాభా [illegible] తర్వాత కూడా ఇండియన్ యూనియన్‌లో పెద్ద ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రంగా వుండగలదు. ప్రధానమైన పారిశ్రామిక నగరాలు కాన్పూర్, అలహాబాద్, లక్నో, [illegible] వుండగలవు. బొంబాయి, బీహార్ రాష్ట్రాల విషయమై [illegible] అసలు జరపబడిన తర్వాత కూడా బీహార్, బొంబాయి రాష్ట్రాలలో వుండగల జనాభాకంటె ఎక్కువే విభజించబడిన తర్వాత కూడా ఉత్తర ప్రదేశ్‌లో వుండగలదు.

ఉత్తరప్రదేశ్ ప్రజల శ్రేయస్సు దృష్టిలో పరిశీలిస్తే విభజనవల్ల ప్రజలు ఎంతమాత్రం [illegible] కాదు డెహరాడూన్, నైనిటాల్, పిలిభిత్ జిల్లాలు పరిశిష్ట రాష్ట్రంలోనే వుండిపోతాయి. [illegible] హెడ్‌వర్క్సు పైన కాలువలపైన ఉత్తరప్రదేశ్‌కే అజమాయిషీ వుండగలదు. నది నీరు, కాలువల నీరు క్రొత్త, పాత రాష్ట్రాలు రెండూ పంచుకొనగలవు. ఇది ఎలాంటి తిప్పలు కలిగించదు. భాగస్వామ్యం ఇండియాకు సహజసిద్ధమైన విధానం. పరిశిష్టరాష్ట్రంలోని ప్రాంతాలు అన్నీ కుమాన్ డివిజన్ సమేతంగా ఒకదాని నానుకొని మరొకటి వుండగలవు. నిజానికి ఉత్తర ప్రదేశ్ విభజన ఆ రాష్ట్రప్రజలకు చాలా శ్రేయస్కరం కాగలదు.

రాజకీయ పరిభ్రమణంలో మనం నేడు ముఖ్యమైన ఘట్టంలో వున్నాము. రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్య మన రాజకీయవ్యవస్థ పునాదులనే తాకుతుంది.

సమాఖ్యలో భాగాలుగా వుండగల రాష్ట్రాలు ఏర్పడాలని మన మిప్పుడు సూచిస్తున్నాము. మనం సూచించిన ప్రకారం రాష్ట్రాలు ఏర్పడగల పక్షంలో మన సమైక్యత పటిష్ఠం కావడానికి తగు మార్గం ఏర్పడగలదని ఆశిస్తున్నాము.

కేంద్రం. దానిలో రాష్ట్రాలకు గల సంబంధానికి సంబంధించిన అతి ముఖ్య సమస్యను పరిశీలిస్తున్నపుడు భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైన లోపమని నేను భావిస్తున్న ఈ లోపాన్ని—ఒక పెద్ద రాష్ట్రానికి, మిగతా వాటికి గల వ్యత్యాసాన్ని—తొలగించక దానిని విడనాడుతున్నాము. ఇకముందు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి వీలులేని పరిస్థితులను మనం కల్పిస్తున్నామని నా అభిప్రాయం. ఉత్తరప్రదేశ్ విషయమై ఇండియా ప్రభుత్వం చేయగల నిర్ణయంపైనే మన రాజకీయాభివృద్ధి ఆధారపడి వుండగలదని నా నమ్మకం.

ఈ అసహజమైన పద్ధతిని సరిదిద్దకపోతే మన రాజ్యాంగం బలహీనమై పోగలదని నా నమ్మకం. ఇందువల్లనే నా అభిప్రాయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

నా ప్రతిపాదన ఇది:

ఉత్తర ప్రదేశ్‌లోని డెహరాడూన్ జిల్లాపోను మిగిలిన మీరట్ డివిజన్, పిలిభిత్ జిల్లాపోను మిగిలిన రోహిల్ ఖండ్ డివిజన్, ఝాన్సీ డివిజన్‌లు, వింధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లా, మధ్యభారత్‌లోని భింద్, మోర్నా, గ్వాలియర్, శివపురి జిల్లాలను కలిపి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలి.

2 ఇలా ఏర్పడగల రాష్ట్రం మొత్తం వైశాల్యం 51,346 చదరపు మైళ్ళు వుంది. జనాభా 2,43,65,931.

3. పరిశిష్ట ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వైశాల్యం 74,998 చదరపు మైళ్ళు. జనాభా 4,11,80,075.

4 క్రొత్త రాష్ట్రానికి ఆగ్రా రాజధాని కావచ్చు. ఈ రాష్ట్రాన్ని "ఆగ్రా రాష్ట్రం" అని వ్యవహరించవచ్చు. రహదారిసౌకర్యాల దృష్ట్యా ఆగ్రా కేంద్రస్థలం కాగలదు.

ఇలా ఏర్పడగల రాష్ట్రం పరిపాలనా నిర్వహణకు అన్ని విధాలా వీలుగావుంటుంది. ఒకదాని సరసన ఒకటిగా అన్ని ప్రాంతాలు వుండగలవు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సాధనసంపత్తి లభ్యం కాగలదు.

5. ఇప్పుడు ఆగ్రా రాష్ట్రంలో చేర్చాలని సూచించిన రాష్ట్రాల ప్రస్తుత ఆదాయం 27 నుంచి 28 కోట్లవరకు వుంటుంది. మిగులు ఒకటి నుంచి ఒకటిన్నర కోటివరకు వుంటుంది. శేషించిన ఉత్తర ప్రదేశ్ ప్రస్తుత ఆదాయం 35,05,00,000. లోటు మూడున్నర నుంచి నాలుగు కోట్లదాకా వుంటుంది.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనవలసి రాగలదని అనుకోవడానికి తగు కారణం కనుపించదు.

FOR ONE MONTH ONLY
CONCESSIONAL RATE
AT HALF PRICE
GUARANTEED 3 YEARS
GERMAN ALARM. 20/-13/-
SUPERIOR 26/-15/-
POCKET WATCH 20/-8/-

NO. 101. 15 JEWELS WATER PROOF. 70/- 38/-
17 " " " 80/- 40/-
21 " " " 100/- 50/-
NO. 102. 5 JEWELS ROLLED GOLD. 30/- 18/-
15 " " " 36/- 26/-
17 " " " 38/- 37/-
NO. 103. 5 JEWELS ROLLED GOLD. 50/- 28/-
15 " " " 70/- 33/-
15 " 10 MICRONS CASE 58/-
SISTA WATCH CO
POST BOX 2506 BOMBAY-2



జామా ఇన్‌హేలర్
అందరును వాడునది
జామా ఆయిల్ & రబ్
దగ్గు, శీతలము మొదలగు వ్యాధులకు

తెల్ల వెండ్రుకలను పోగొట్టును
(గవర్నమెంటు రిజిష్టర్డు)
రంగులనుచూచి మోసపోవద్దు. అది శాశ్వతము. మా సువాసనగల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైనది. 60॥ సం॥ వయస్సు వరకు వెండ్రుకలను నల్లగా వుంచును. కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు. 3-8-0. 4 సీసాలు రు 9-0-0 సగము నెరసి వుంటే ఒక సీసా 5-0-0 3 సీసాలు రు 12/- పూర్తిగ నెరసివుంటే ఒక సీసా 7/-లు 3 సీసాలు రు. 18/-లు.
INDRA LABORATORIES,
(51) P.O Rajdhanwar (H Bagh)

చీకటిలో మేడ మెట్లు

ఎంత చీకటిగా యుందో, మరేమీ వరవాలేదులే. మెట్లు నాకు బాగా గుర్తున్నాయి.

ఏమంత హడావిడి, చూచిపెళ్తేతే ప్రమాదముండదు. "ఎవరెడీ" బ్యాటరీ లైటు వుపయోగించుదాము.

ఇప్పుడిది సులభంగాదా "ఎవరెడీ" బ్యాటరీ లైటు మేలు మరువలేము. "ఎవరెడీ" బ్యాటరీలుగల "ఎవరెడీ" బ్యాటరీ లైటు సప్లై మీకు నిక్కము కాంతినిచ్చు క్వాడును.
EVEREADY
TRADE MARK
"ఎవరెడీ"
బ్యాటరీలైట్లు & బ్యాటరీలు
నేషనల్ కార్బన్ కంపెనీ
NCC 308

త్రివిధ ముళ్ళైన చర్యలు!
మీపళ్ళను ఎక్కువ భద్రంగా రక్షిస్తుంది!
మీ పళ్ళకు బాదలేక్కుండా చేసుకోడానికి మీరు నిజంగా మరిచి టూత్‌బ్రష్— కాల్గేట్‌వారు తయారు చేసిన నైలాన్ టూత్‌బ్రష్ వాడండి! అది భద్రంగా మీ పళ్ళను రక్షించగలగడానికి కారణాలు—

• త్రివిధముళ్ళైన చర్యలు—కుదుళ్ళకుపోయి శుభ్రంగా చేసి, చిగుళ్ళను గట్టిపరుస్తుంది.
• అది సీలువేయబడివున్న ప్లాస్టిక్ గొట్టములో ఆరోగ్య ప్రదంగా వుంటుంది.
• పళ్ళను లోపల, వెలుపల బాగా తేలికగా శుభ్ర పరచగలదు.
• మృదువుగా మెరుగు పెట్టుతుంది... సున్నితమైన ఎనామెల్‌ను ఎగుర గొట్టదు.
కాల్గేట్ టూత్ బ్రష్ డీలక్స్
పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు
హర్డ్-మీడియం-సాఫ్ట్
ఆరోగ్యప్రదమైన ప్లాస్టిక్ పెట్టెలో

ద్విశక్తిగల
మోబిల్‌గ్యాస్
మీ కారు టేంకులో నింపుట మరవకండి!


ఇది ఎగురుతున్న ఎఱ్ఱని గుఱ్ఱపు చిహ్నముగల చోట దొరుకుతుంది

స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెనీ
(కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితమైనది)

- నేను చాలా చురుకుగా ఉన్నాను. ఇప్పుడు నానుండి అనవసరమైన బలుపు తొలగిపోయినది!

"అనవసరమైన బలుపు తొలగించుటకై నేను క్రూశ్చెన్ ఉప్పును సేవించినాను. రెండు వారముల కంతా రే పౌనులు తూకం తగ్గినందున నేను చాలా సంతోషించినాను. 5 వారములు పూర్తి కాగానే 10 పౌ. తగ్గిపోయినది. నేను క్రూశ్చెన్ సేవించుటకు మునుపు చాలా మెద్దుగా ఉంటిని. ఇప్పుడు నేను అత్యధికంగా చురుకుగాను, చాలా తేంపుగాను ఉన్నాను. నేను క్రూశ్చెన్‌నే కోరెదను. దానినే యెల్ల పుడు సిఫార్సు చేసెదను." —శె. జి.
ఎప్పుడయితే దేహములోని అవయవములు పనిచేయక పోవునో అప్పుడు జీర్ణం కాగా మిగిలిన పిప్పువడు పదార్థం పోగు చేరి క్రొవ్వు బారిపోవును. క్రూశ్చెన్ దీనిని కరిగించి సులమూత్ర కోశములను క్రమపద్ధతిలోపని చేయునట్లు శుభ్రముగ నుంచును. క్రమేణ ఖండితముగ ఎక్కువ క్రొవ్వు మాయమగును. ప్రతి రోజు పూటలప్పుడు క్రూశ్చెన్ ను సేవించిన మిమ్ములను పెంపొందించిన ఎక్కువ తూకమునుండి చురుకుగా నుండునట్లు చేయును.
క్రూశ్చెన్ ఆరోగ్యముగాను, హాయిగాను నుండుటకు సహాయపడును
K. S. A. 4


అపాయము
పనిచేయునప్పుడు కండ్లకు కలుగును!
ఒక లేత్ మర మీద పనిచేస్తున్నప్పుడుగాని, ఒక మరమేకును బిగించేటప్పుడుగాని కళ్లు ఉపయోగింప బడతాయి. తక్కువ కాంతి కళ్లకు నొప్పి, అలసట కలిగిస్తుంది. మొత్తంమీద తయారీ తగ్గిపోతుంది. ప్రమాదాలు ఎక్కువౌతాయి. ఫిలిప్స్ ఫ్లోరసెంట్ దీపాలు తీక్షతలేని పరిసమానపు చల్లని కాంతిని ఎక్కువగా లభింపజేస్తాయి. అవి పొదుపు కూడా. ఎందుకంటే ఫిలిప్స్ ఫ్లోరసెంట్ దీపాలు ఒకే పరిమాణపు విద్యుచ్ఛక్తితో సాధారణ దీపాలకంటె మూడింతల కాంతినిస్తాయి, ఎన్నోరెట్లు దీర్ఘకాలం మన్నుతాయి. ఈ నూతన విధానపు దీపాల ఉపయోగాన్ని ప్రారంభించండి.

ఫిలిప్స్ PHILIPS
ఫ్లోరసెంట్ దీపములు & ఫిట్టింగులు

లండన్‌లో ఆంధ్రరాష్ట్ర వార్షికోత్సవం

ఆంధ్ర సంఘంచే నిర్వహణ

లండన్, అక్టోబర్ 9—అక్టోబర్ ఒకటవ తేదీనాడు లండన్‌లోని దాదాపు 30 మంది ఆంధ్రులు వెస్ట్ క్రామ్‌వెల్‌రోడ్డులోని 87 వ నెంబరు భవనంలో సమావేశమై ఆంధ్రరాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవం జరిపారు.

విందు అనంతరం డాక్టర్ ఓరుగంటి రామచంద్రయ్యగారు ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్రోద్యమచరిత్రను సింహావలోకనం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములుగారు ప్రాణత్యాగం చేస్తానని బెదరించలేదనీ, ఆత్మబలిదానం ఎంతశక్తివంతమైనదో నిరూపించారనీ ఆయన పేర్కొన్నారు. తదుపరి కొన్ని పద్యాలు చదివారు.

శ్రీమతి ప్రేమ్ స్వరూప్, కుమారి ఘోష్ కూడా పద్యములు చదివిన పిమ్మట శ్రీ అంకెర్ల కామేశ్వరరావుగారు వందన సమర్పణ చేశారు. జాతీయ గీతగానంతో సభ సమాప్తమైనది.

మద్రాసు నుంచి ఢిల్లీకి ఏకాండవు జనతా ఎక్స్‌ప్రెస్

త్వరలోనే నడుపబడవచ్చు నట

గ్వాలియర్, అక్టోబర్ 10—వచ్చే సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీ నుంచి జనతా ఎక్స్‌ప్రెస్ ఎయిర్ కండిషనింగ్‌తో నడపబడవచ్చునని సెంట్రల్ రైల్వే మేనేజర్ శ్రీ చక్రవర్తి నేడిక్కడ వెల్లడించారు.

గత 2 వ తేదీన కలకత్తా నుంచి ఢిల్లీకి ప్రారంభించబడిన ఏకాండవు జనతా ఎక్స్‌ప్రెస్ బాగా వున్నదని తేలితే బొంబాయి—ఢిల్లీ, మద్రాసు—ఢిల్లీ, బొంబాయి-కలకత్తాల మధ్య కూడా త్వరలోనే ఇలాంటి ఎక్స్‌ప్రెస్‌లు నడుపబడగలవని ఆయన అన్నారు.

మద్యనిషేధ చట్టం క్రింద జరిమానాలు, శిక్షలు

చీరాల, అక్టోబర్ 1—ఒంగోలు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్, శ్రీ య. బి. దీనదయాళు నాయుడుగారు, స్థానిక ఇన్‌స్పెక్టర్ శ్రీ యస్. భోగారావుగారు తమ సిబ్బందితో చీరాలలోని మాలపల్లిలో దాడిచేసి మద్యనిషేధ చట్టం క్రింద ఎనిమిది కేసులు పట్టుకున్నారు.

4 (1) ఎ సెక్షన్ క్రింద ఆరుగురిని పోలీసువారు అరెస్టు చేశారు. 4 గ్యాలన్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను సారాతో సహా స్థానిక సబ్—మేజిస్ట్రేటు కోర్టులో హాజరు పరచారు.

ముద్దాయిలు నేరము చేసినట్లు ఒప్పుకొన్నారు. ముద్దాయిలకు రు 25లు మొదలు రు 100ల వరకు జరిమానా విధిస్తూ, అది చెల్లించనిచో 7 రోజులు మొదలు 6 వారాల వరకు ముద్దాయిలకు కఠినశిక్ష విధిస్తూ శ్రీ కె. వి. అంజనేయులు(సబ్-మేజిస్ట్రేటు)గారు తీర్పు చెప్పారు.







ఆంధ్ర కిసాన్ స్పెషల్‌లో ఉత్తరాదిన పర్యటిస్తున్న 400 మంది రైతుల బృందం ఇటీవల ఢిల్లీలో రాజ్‌ఘాట్‌కు వెళ్ళి గాంధీజీ సమాధిని సందర్శించినప్పటి ఫోటో

రెండవ ప్రణాళికలో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం

రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారి వివరణ

నగరి, అక్టోబర్ 10—రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు మొన్న యిచ్చట ఉపన్యసిస్తూ ఆంధ్రులకు కార్యశూరత్వంలేకపోయినా ఆవేశాలు మాత్రం ఎక్కువఅన్నారు. ప్రాంతీయ విభేదాలు మరచి దేశం పురోభివృద్ధికి పాటుపడాలని ప్రబోధించారు. మనకు దారిద్ర్యంతోపాటు కోర్కెలు ఎక్కువన్నారు. ప్రజలవలె ప్రభుత్వాలు కూడా దరిద్ర స్థితిలో వున్నవన్నారు.

ఇది ప్రణాళికల యుగమని, రెండవ పంచవర్ష ప్రణాళికలో గ్రామాలకే ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యబడగలదన్నారు. తృతీయ పంచవర్ష ప్రణాళిక లోపల మానవుని నిత్య జీవితానికి కావలసిన సర్వ సదుపాయాలు కలుగచెయ్యబడగలవని తెలియజేశారు. విద్యుచ్ఛక్తి విస్తరణ గురించి చెబుతూ ప్రతి మారుమూల గ్రామానికి కూడా విద్యుచ్ఛక్తి సరఫరా చేయడం ప్రభుత్వ ఆశయాలలో మొట్టమొదటిదన్నారు. చేనేత పరిశ్రమాభివృద్ధి పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న దన్నారు.

సభకు శ్రీ ఆర్. బి. రామకృష్ణరాజు (యం. యల్. ఏ.)గారు అధ్యక్షత వహించారు.

నగరి పంచాయతీబోర్డు తరపున శ్రీ పి. యం. శ్రీనివాసులు నాయుడుగారు, నగరి ఫిర్కా రైతు సంఘం తరపున శ్రీ కె. ఆర్. కుమారస్వామి శెట్టిగారు, చిత్తూరుజిల్లాగౌడ మహాజన సంఘం తరపున శ్రీ ఎన్. మునిరత్నం నాయుడుగారు, ఆరణియార్ ప్రాజెక్టు రైతుల తరపున శ్రీ ఎ. సుబ్బారావుగార్లు మంత్రికి సన్మాన పత్రాలు సమర్పించారు.

మంత్రి తిరుత్తని నుండి యిచ్చటికి వచ్చారు వారివెంట జిల్లాకలెక్టర్ శ్రీ యన్. యాగంటిగారు, శ్రీ పి. గోపాలరెడ్డి (ఎం. ఎల్. ఎ.) గారు వచ్చారు.

వీరికి నగరి పురవాసులు ఘనస్వాగతమిచ్చారు.

"నిర్ణీతమైన కోటా మేరకు భూదానం సేకరించాలి"

పశ్చిమ గోదావరిజిల్లా కార్యకర్తలకు ప్రబోధం

నిడదవోలు, అక్టోబర్ 8—పశ్చిమ గోదావరిజిల్లా భూదానయజ్ఞసమితి కార్యకర్తలు నిన్న నిడదవోలు సమీపగ్రామం బ్రాహ్మణగూడెంలో సమావేశమై, జిల్లా సంఘాన్ని ఎన్నుకొన్నారు.

సభకు శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజుగారు అధ్యక్షత వహించారు.

సభా ప్రారంభంలో జిల్లా సంచాలక్ శ్రీ ప్రత్తి శేషయ్యగారు మాట్లాడుతూ, శ్రీ వినోబాభావేగారు ఆంధ్రలో పర్యటిస్తున్నారని, ఆంధ్రరాష్ట్రం మొత్తంమీద వారికి ఒక లక్ష ఎకరాలు భూమిని మనం సమర్పించాలని, పశ్చిమ గోదావరిజిల్లా వంతు అయిన పది వేల ఎకరాల భూమి, పది వేలు సంపత్తిదాన మివ్వాలని, ఇంతవరకు పది వందలు యెకరాల భూమి, పది వందలు సంపత్తి దానం వసూలుచేశామనీ, ఇందులో శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు (ఎం. ఎల్. ఏ.) గారు వందఎకరాలు ఇచ్చి మార్గదర్శకులయారనీ, వినోబాజీ సంచారం మన జిల్లాలో జయప్రదంగా ముగిసేటట్లు చేయాలనీ చెప్పారు.

తర్వాత శ్రీ కేసిరాజు వేంకటనరసింహ అప్పారావుగారు మాట్లాడుతూ శ్రీ వినోబాగారు ఆంధ్రలో ప్రవేశించినప్పుడు వారితో తాము మూడు రోజులు సంచారం చేశామనీ, వారు రోజుకు 7, 8 మైళ్ళు తేలికగా పదసంచారంచేస్తారనీ, 10 మైళ్ళు కూడా అప్పుడప్పుడునడవగలరనీ, దాని ననుసరించి వారి కార్యక్రమాన్ని మనం రూపొందించాలని చెబుతూ, వినోబాజీ దిన కార్యక్రమాన్ని గురించి వివరించారు.

ఆంధ్రలో పుట్టిన ఈ ఉద్యమం విశాలాంధ్రలో పూర్తికాగలదనీ "మీరు లక్ష ఎకరాలు ఇస్తే, నేను మరి రెండు లక్షల ఎకరాలు సేకరించగలన"ని శ్రీ వినోబాజీ తనతో అన్నారని శ్రీ అప్పారావుగారు అన్నారు. ప్రతిరాష్ట్రంలోను కార్యకర్తలు కరువైనారనీ ఈ కొరత ఒరిస్సా రాష్ట్రంలో తీరిందనీ కూడా శ్రీ వినోబాగారు అన్నారని చెప్పారు.

సమావేశానికి జిల్లా నలుమూలలనుంచి సుమారు 50 మంది ప్రతినిధులు వచ్చారు.

తర్వాత జిల్లా భూదానయజ్ఞ సమితి దిగువ వారిని ఎన్నుకొన్నారు. శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తి శ్రీ రాజుగారు గౌరవాధ్యక్షులు; శ్రీ గదా రమునాయకులుగారు అధ్యక్షులు; శ్రీ అల్లూరి బాపినీడు, ఇందుకూరి సత్యనారాయణరాజు, పాపోలు వెంకట్రాజుగార్లు ఉపాధ్యక్షులు; శ్రీ ప్రత్తి శేషయ్యగారు కార్యదర్శి; శ్రీ పెద్దాడ రామచంద్రరావు, శ్రీ బేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, శ్రీ అడ్డాల అరవాలరాజు, శ్రీ తల్లాప్రగడ నారాయణమూర్తిగార్లు సహాయ కార్యదర్శులు.

మరి 17 మందిని కార్యవర్గ సభ్యులుగా ప్రతి తాలూకానుండి ఎన్నుకొన్నారు.

శ్రీ అత్కూరి అమ్మిరాజుగారు అతిథులకు అల్పాహారవిందు చేశారు.

తర్వాత ఈ జిల్లాలో శ్రీ వినోబాగారి సంచార కార్యక్రమాన్ని నిర్ణయించారు.

విద్యావనంలో ఆంధ్ర, హిందీ శిక్షణ తరగతులు

అక్టోబర్ 15వ తేదీన ప్రారంభం

విద్యావనం, అక్టోబరు 7—దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యనిర్వాహక వర్గ సభ్యులు శ్రీ యలమంచిలి వెంకటేశ్వరరావుగారిచే, కృష్ణాజిల్లా, పామర్రు సమీపాన స్థాపించబడి నడుపబడుతున్న ఆంధ్ర, ఆంగ్ల, హిందీ విద్యాసంస్థ "విద్యావనం"లో అక్టోబర్ 15 వ తేదీనుంచి, తిరిగి హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్‌వారి ప్రాథమిక నుంచి ఆంధ్ర సారస్వత విశారదవరకు గల అన్ని తెలుగు పరీక్షలకు, దక్షిణ భారత హిందీ ప్రచార సభవారి ప్రాథమిక నుంచి రాష్ట్రభాషాప్రవీణ మొదలు హిందీ ప్రచారక (ట్రెయినింగు)వరకు గల అన్ని హిందీ పరీక్షలకు శిక్షణ తరగతులు ప్రారంభించబడుతున్నాయి.

వివరములకు "కార్యదర్శి, విద్యావనం (పోస్టు) వయా పామర్రు, కృష్ణాజిల్లా" అను చిరునామాకు వ్రాయవచ్చు.

ఇండియా ప్రభుత్వం విద్యా శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ హుమయూన్ కబీర్ సోమవారం సాయంత్రం పుదుచ్చేరిలో అరవిందాశ్రమానికి వెళ్ళారు.

చిన్న మొత్తాల పొదుపు ఉద్యమం

ఆంధ్ర ప్రభుత్వంచే సలహా సంఘం ఏర్పాటు

కర్నూలు, అక్టోబర్ 11—రాష్ట్రంలో స్మాల్ సేవింగ్స్ స్కీము అమలు పరచడానికి తీసుకొనవలసిన చర్యలను సూచించడానికి 17 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ఈ సంఘానికి ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు చెయిర్మన్‌గా వుంటారు. ఇది ఆరు మాసాల కొకసారి సమావేశం కాగలదు. ప్రచార కార్యక్రమాలపై ఈ సంఘం వారు నేషనల్ సేవింగ్స్ శాఖ వారికి కూడా సలహా లిస్తారు.

ఈ సంఘంలో 12 మంది అనధికార సభ్యులు, నలుగురు అధికార సభ్యులు కలరు ఆంధ్ర ప్రభుత్వం ఆర్థిక, పరిశ్రమల, కార్మిక సహకార శాఖల కార్యదర్శులు, ప్లానింగ్, డెవలెప్‌మెంట్‌శాఖ కార్యదర్శి, రీజినల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్, అనధికార సభ్యులు రీజినల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్ ఈ సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తారు. అనధికారసభ్యుల పేర్లు ఇవి:—

శ్రీమతి ఆర్. డి. భానోజీరావు, విశాఖపట్నం, శ్రీమతి టి. జి. హైమావతీదేవి, స్త్రీల పొదుపు ఉద్యమం జోనల్ లీడర్, విజయవాడ, శ్రీయుతులు. సి. హెచ్. అచ్యుతరావు, బొబ్బిలి, సి. అప్పారావు, కాకినాడ, వై. సూర్యనారాయణ, ఏజెంటు, తణుకు, ఎన్. వి. ఎస్. ప్రసాదరావు, గుడివాడ, డి. ఆదినారాయణ, గుంటూరు, టి. ఎం. శేషాద్రి, కడప, పి. కొండయ్య, కర్నూలు, డి. భీమయ్యశెట్టి, హిందూపురం, గురువప్ప నాయుడు, చిత్తూరు, వి. నారాయణరావు, నెల్లూరు.

గవర్నర్ శ్రీ త్రివేది

త్వరలో కర్నూలుజిల్లాలో పర్యటన

కర్నూలు, అక్టోబర్ 11—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదీగారు అక్టోబరు 21 వ తేదీని కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ ప్రాజెక్టును, జాతీయవికాస కేంద్రంలోని ప్రాంతాలను సందర్శిస్తారు.

ఆయన అక్టోబరు 21 వ తేదీ ఉదయం ఆళ్లగడ్డలో గ్రామీణ గృహ నిర్మాణసంస్థ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడనుంచి గవర్నర్ శ్రీ త్రివేదిగారు నంద్యాలవెళ్ళి బేసిక్ ట్రెయినింగ్ స్కూలును, కృత్రిమ పశుగర్భోత్పత్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. గవర్నర్ శ్రీ త్రివేదిగారు నంద్యాలలో ఒక సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్, బ్లాక్ డెవలెప్‌మెంటు ఆఫీసర్లు కమ్యూనిటీ ప్రాజెక్టు ఆఫీసర్లు హాజరు కాగలరు.

నంద్యాలలో మునిసిపాలిటీవారు గవర్నర్ శ్రీ త్రివేదిగారికి పౌరసన్మాన పత్రాన్ని సమర్పిస్తారు. ఆ సాయంత్రం ఆయన తిరిగి కర్నూలు వస్తారు.

చీరాలలో సబ్ ట్రెజరీ

స్థాపించాలని మునిసిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి

చీరాల, అక్టోబర్ 10—చీరాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశం చెయిర్మన్ శ్రీ రావుల హరిప్రసాదరావుగారి అధ్యక్షతను యిటీవల జరిగింది.

చీరాల వ్యాపార ప్రాముఖ్యంబట్టి, చీరాలలో ఒక సబ్ ట్రెజరీ స్థాపించమని ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ, శ్రీ అక్కల కోటయ్య ప్రతిపాదించిన తీర్మానమును కౌన్సిల్‌వారు ఆమోదించారు.

స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి పే ఆఫీసును బ్రాంచి ఆఫీసుగా మార్చవలసిందిగా బ్యాంకు అధికారులను కోరవలెనని శ్రీ రావుల దేవేంద్రనాథముగారు చేసిన ప్రతిపాదనను కూడా కౌన్సిల్‌వారు ఆమోదించారు.

ఆరవ వార్డులోని ప్రజలు తమ అసమ్మతి తెలిపినందువల్ల ఆ వార్డులో పబ్లిక్ మరుగుదొడ్డిని నిర్మించుటకు కౌన్సిల్‌వారు ఉపసంహరించుకొంటూ తీర్మానించారు. ఈ సందర్భంలో 4వ వార్డులో మరుగు దొడ్డి నిర్మించుటకు ఒక స్థలం మునిసిపాలిటీవారు విచారణచేసి ఒక సంవత్సరమైనదని, కాని యింతవరకు నిర్మాణం పూర్తిచేయలేదని, అట్టి నిర్మాణం పూర్తి చేయుట ఎంతైనా అవసరమని శ్రీ రావుల దేవేంద్రనాథం పంతులుగారు చెప్పారు.

తాత్కాలికపు సిబ్బందిని తగ్గించే విషయంలో, కమిషనర్ దాఖలు చేసిన నోటును చదివిన పిమ్మట, ఆఫీసు ఖర్చులలో మితముగా వుండవలెనని, కమిషనర్ ప్రస్తుతం తాత్కాలిక సిబ్బందిలో పని చేయుటకు తీర్మానించింది. కౌన్సిల్‌వారు కోరు ఉపాధ్యాయులకు, లోగడ తీర్మానించిన ప్రకారం, జీతములు గవర్నమెంటు స్కేల్సు ప్రకారం గాక స్థానిక సంస్థల స్కేల్సు ప్రకారం 1-10-55 నుండి యిచ్చుటకు తీర్మానింపబడింది గాని ఉపాధ్యాయుల విజ్ఞప్తిమీద, చెయిర్మన్ సూచన అనుసరించి మూడు నెలల నోటీసు ఉపాధ్యాయులకిచ్చి, సదరు స్థానిక సంస్థల స్కేల్స్ అమలుపరచుటకు కౌన్సిల్‌వారు ప్రతిపాదించారు.

శ్రీ రావుల దేవేంద్రనాథంగారు నోటీసు గడువు 3 నెలలనుండి 6 నెలల వరకు పొడిగించవలెనని సవరణ ప్రతిపాదించారు. సదరు సవరణ ప్రకారం, కౌన్సిల్ వారు తీర్మానించారు. మునిసిపల్ కౌన్సిల్‌యొక్క వ్యవధి 3 సంవత్సరములనుండి 5 సంవత్సరములవరకు పొడిగించవలెనని శ్రీ రవిశెట్టి సుబ్బారావుగారు ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదింపబడింది.

జిల్లా బోర్డుల పునర్నిర్మాణం

కేంద్ర పార్లమెంటరీ బోర్డు సలహా అవసరం కాగలదట

కర్నూలు, అక్టోబరు 11—జిల్లా బోర్డుల పునర్నిర్మాణ సమస్యపై కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీకి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు పరిశీలనకు పంపవలసివుంటుందని నేడిచ్చట చెప్పబడుతున్నది.

ఐక్యకాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ ఈ నెలారంభంలో యిక్కడ సమావేశమై అసెంబ్లీ సభ్యులతో జిల్లాబోర్డుల పునర్నిర్మాణం జరగాలని తీర్మానించింది. ప్రదేశ్‌కాంగ్రెసు కార్యవర్గం గత శనివారంనాడు విజయవాడలో సమావేశమై వయోజన వోటింగ్ హక్కుతో సరాసరి ఎన్నికల ద్వారా జిల్లాబోర్డులను ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని చేసింది.

ఈ విధంగా పరస్పరం విరుద్ధమైన సూచనలు వచ్చినప్పుడు, ఏదో ఒక పక్షాన్ని సమర్థించారన్న విమర్శ రాకుండా చేయడానికి గాను, రాష్ట్ర మంత్రివర్గం తనకు తానుగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొనదని చెప్పబడుతున్నది. కనకనే ఈ సమస్య కేంద్ర పార్లమెంటరీ బోర్డువరకు వెడుతుందని అంటున్నారు.

కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణరాజుగారితో సంప్రతించి, ఆమోదకరమైన ప్రతిపాదనలను సాధించడానికి ప్రయత్నించగలరని భావిస్తున్నారు కాని, ఆ ప్రయత్నం ఫలితాలపై హెచ్చు మందికి నమ్మకంలేదు కూడా.

ఫ్యాక్టరీలలో ప్రమాదాలు

గత సంవత్సరంలో ఆంధ్రలో 30 మంది మృతి

కర్నూలు, అక్టోబరు 10—1954 లో రాష్ట్రంలోని పరిశ్రమలలో ప్రమాదాల వల్ల చనిపోయినవారి సంఖ్య, శాశ్వతంగా అశక్తులైన వారి సంఖ్య హెచ్చినట్టు ప్రకటించబడింది. 1954 వ సంవత్సరంలో కార్మిక నష్ట పరిహార చట్టం అమలుకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షిస్తూ ప్రకటించబడిన నివేదికలో దిగువ వివరాలు కలవు.

1954 లో రాష్ట్రంలోని పరిశ్రమలలో ప్రమాదాల వల్ల 30 మంది చనిపోయారు. 108 మంది శాశ్వతంగా అశక్తులైనారు. 577 మంది తాత్కాలికంగా అశక్తులైనారు. 1953 లో 22 మంది చనిపోయారు. 81 మంది శాశ్వతంగా అశక్తులైనారు. 640 మంది తాత్కాలికంగా అశక్తులైనారు. 1954 లో 95,330 రూపాయల సొమ్ము నష్ట పరిహారం కింద చెల్లించబడింది.

"కార్మికులు, వారి ఆశ్రితులు కూడా పేదవారు అయినందున కేసులలో తమ వాదన గురించి నచ్చచెప్పగల స్థితిలో వారు లేరు. ప్రమాదం సంభవించి ఒక ఏడాది గడచిన తర్వాత ఫిర్యాదులు చెయ్యబడిన సంఘటనలు పెక్కు కలవు. ఇట్టి సందర్భాలలో కార్మికులకు తగు సలహాల నిచ్చి తోడ్పడవలసిన బాధ్యత కమిషనర్‌పై కలదు. ప్రభుత్వమే స్వంత ఖర్చుతో పేద కార్మికులకు కేసులలో తోడ్పడడానికి న్యాయవాదిని నియమించడం అవసరమని భావింపబడుతున్నది."

ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వివాదాలు

1954 లో 1202 కేసుల విచారణ

కర్నూలు, అక్టోబర్ 10—1954 వ సంవత్సరాంతం నాటికి రాష్ట్రంలో 113 వర్క్సు కమిటీలు ఏర్పడినవని పారిశ్రామిక వివాదాల చట్టం అమలుకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షిస్తూ ప్రకటించబడిన అధికార నివేదికలో పేర్కొనబడింది.

కొన్ని ఫ్యాక్టరీలలో వర్క్సు కమిటీలు సంతృప్తి కరంగా పనిచేస్తున్నవని, అవి ఉత్పత్తి కమిటీలుగా కూడా వ్యవహరిస్తున్నవని. 1954 వ సంవత్సరంలో కార్మిక శాఖ వారు 1202 ఫిర్యాదులను, వివాదాలను పరిశీలించారని, వాటిలో 374 కేసులు తొలగించబడిన కార్మికుల పునరుద్ధరణకు సంబంధించినవని, వేతనాల హెచ్చింపునకు సంబంధించిన కేసులు 276 కలవని, బోనస్ విషయమై వివాదం ఏర్పడిన కేసులు 99 వరకు కలవని, కరువుభత్యం చెల్లించడానికి సంబంధించిన కేసులు 24 కలవని, సెలవులు వగైరా సౌకర్యాల విషయమై 49 కేసులు కలవని, ఆహార సరఫరాకు సంబంధించిన కేసులు 3 కలవని, ఇతర వివాదాలకు సంబంధించిన కేసులు 352 వరకు కలవని ప్రకటించ బడింది.

ప్రజోపయోగకరమైన సర్వీసులుగా ప్రకటించ బడిన పరిశ్రమలు ఇవి:—చెరుకు పరిశ్రమ, మోటార్ రవాణా సర్వీసులు, విశాఖ పట్నంలో కింగ్ జార్జి ఆసుపత్రిలోని సిబ్బంది, బొగ్గు పరిశ్రమ.

ప్రొద్దుటూరు తాలూకాలో జపాన్ వరిసాగు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 8—మదూరు, తాళ్ళ మార్పురం, సర్వి రెడ్డిపల్లి, యర్రగుంట్లపల్లి (కమ్యూనిటీ ప్రాజెక్టు యేరియా) గ్రామాలలో ఈ సంవత్సరం యింతవరకు 500 యకరములు జపాన్ పద్ధతిని వరి నాటించబడింది. ఇంకా ఈ ప్రాంతంలో జపాన్ పద్ధతిలో వరి నాట్లు వేయింపబడుతున్నవి

శ్రీ నారాయణ సుబ్బరామయ్య శ్రేష్ఠి, శ్రీ జూపూరు రామసుబ్బయ్య శ్రేష్ఠి, శ్రీ రె. వి. నరసింహయ్య, శ్రీ గంజికుంట సుబ్బా ఎద్దీ, శ్రీ షేక్ వన్నూరు సాహెబ్ గారలు అమిత శ్రద్ధతో ఎక్కువ ప్రాంతం నాటారు. శ్రీ నారాయణ సుబ్బరామయ్య శ్రేష్ఠి గారు నూరు ఎకరాలు (ఒకే బ్లాకు) నాటించారు.

నాటిన 25 రోజులకు 40 పిలకల వరకు గంట వచ్చి నందున రైతులు అమిత వుత్సాహంచే ఎక్కువ శ్రద్ధాసక్తులతో సేద్యము చేసుకొంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో శ్రీ నారాయణ సుబ్బరామయ్య శ్రేష్ఠి గారి ఆదర్శ వ్యవసాయాభివృద్ధి పారం (మదూరు)లో కమ్యూనిటీ ప్రాజెక్టు శాఖ ఆధ్వర్యాన కడప బ్లాక్ రైతుల సెమినార్ జరిపించుటకు చురుకుగా ప్రయత్నాలు జరుగుచున్నవి.

రేడియో

(అక్టోబర్ 14, శుక్రవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా): 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాస్ ఎ వలె; 1-40 (హిం. తె. వా): 4-0 (వి): సాయంత్రం: 5-30 అద్దేపల్లి వీరరాఘవులు (నా): 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి? సుభాషితములు; నీలాటిరేవు (స్త్రీలకు); తల్లి భారతి: పాట; ముచ్చటలు; కళామయగృహము: గృహాలంకరణ—(ప్ర): వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమ — రంగులరాట్నం (పిల్లలకు): 7-30 స్వయంకృషి: రూపకం — రచన: బిహెచ్. ఎ. ఎస్. కృష్ణమూర్తి; 7-45 మద్రాసు వలె; 9-0 (ఆం. వా); 9-15 వాద్యబృందం; 9-30 (వి); 10-0 ప్రసారసమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 నాదస్వరం (తిరుచ్చినుండి రిలే); మధ్యాహ్నం: 12-30 ఎమ్. ఎన్. లీలావతి; 1-30 (వి); 1-40 (హిం. వా); 1-50 (వి); 4-30 (వి); సాయంత్రం 5-30 ఎల్. శారద (గా): 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 ఎస్. కల్పకం (వీ); 7-0 (స్టూ. వి); 7-30 (వి); 9-0 (స్టూ. వి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (వి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (వి); 1-30 (ఆం. వా); 1-40 (వి); 1-50 (తె. వా); 2-0 విలయవిద్వాంసుడు (వ); 2-15 పాలఘాట్ ఆర్. శేషమణి; 4-0 తె. గోపీనాథ్ (వే): సాయంత్రం: 6-0 (ఆం. వా) —స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం): 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. వి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 మధురమణి అయ్యర్ (తిరుచ్చినుండి రిలే): 9-0 (ఆం వా); 9-15 ప్రసంగం (ఆం; 9-30 లలిత గీతాలు—సులోచనా పట్టాభిరామన్ (ఎ.ఐ.ఆర్. వాద్యగోష్ఠి సహా); 9-50(వి); 10-30 ప్రసారసమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (వి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 తె. వి. నరసయ్యశాస్త్రి (వ); 7-45 రామకృష్ణశుక్లా: భజన్, గీత్; 8-0 (ఆం. హిం. వా); 8-30 బెంగాలీబాయ్ (బ); మధ్యాహ్నం: 12-30 (వి); 1-0 మహిళాసమాజం—దుఃఖాంత ప్రేమగాథలు: సోహినీ మహివల్; విరామసమయంలో ధనార్జన: కుటీర అగ్గిపెట్టెల పరిశ్రమ—ప్రసంగం; ప్రసిద్ధగాయకులు: హరిదాస్—ప్రసంగం; 1-45 (వి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 బెంగాలీబాయ్: ఖయాల్; 5-45 ఆర్. జి. హొన్నావర్ (ది); 6-30 పోటీ ఆటల సమీక్ష; 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—గీతావళి: ఎమ్. శ్రీనివాసరావు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—వ్యవసాయ, పశు, ఆరోగ్యవిషయములపై—శ్రోతల ప్రశ్నలకు సమాధానములు; వార్తలు, అభిప్రాయాలు; బజారుధరలు, వాతావరణం; 8-0 మద్రాసువలె; 9-0 (ఆం.ఉ.వా); 9-30 (స్టూ. వి); 9-45 ఆర్. జి. హొన్నావర్ (ది); 9-55 రామకృష్ణ శుక్లా: గీత్, భజన్; 10-05 బెంగాలీబాయ్ (బ); 10-30 ప్రసార సమాప్తి.

రేపల్లెలో రాజకీయ యోధులకు సత్కారం

రేపల్లె, అక్టోబర్ 3—గాంధిజయంతి ఉత్సవ సందర్భంలో పట్టణ కాంగ్రెస్ సంఘ అధ్యక్షులు శ్రీ కొల్లూరు సాంబమూర్తిగారు నిన్న పట్టణంలోని రాజకీయ సత్యాగ్రహ సమర యోధులకు సన్మానం చేశారు.

సన్మానానికి హాజరైన 30 మంది యోధులను పుష్పమాలాలంకృతులను గావించి చందన తాంబూల ఫలాదులు సమర్పించి నూతన ఖద్దరు చాపులు పురుషులకు, స్త్రీలకు చీరెలు బహూకరించారు.

అనంతరం గ్రూపు ఫోటో తీయబడినది. తరువాత జరిగిన గాంధిజయంతి ఉత్సవ పౌర సభకు పట్టణ కాంగ్రెస్ సంఘ అధ్యక్షులు శ్రీ కొల్లూరు సాంబమూర్తిగారు అధ్యక్షత వహించారు. శ్రీ కొండూరి సీతారామయ్య, శ్రీ యార్లగడ్డ శేషయ్యగార్లు ఉపన్యసించారు. అధ్యక్షుని ధన్యవాదాలతో సభ ముగింపబడింది.

గ్రామీణ వాతావరణంలో వ్యవసాయ కళాశాలలను స్థాపించడం మంచిదని అహమ్మదాబాద్ సభలో ఉపన్యసిస్తూ ఇండియా ఆహార వ్యవసాయశాఖా మంత్రి అజిత్ ప్రసాద్ జెయిన్ అన్నారు.





"ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ దర్శించండి-అహమ్మదాబాద్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వారి పందిరిలో మా స్టాలునందు మా వివిధ ఉత్పత్తులను చూడడానికి గొప్ప అవకాశము."



క్రీడాలోకం



సోమవారంనాడు చెన్నపురి వచ్చిన అమెరికన్ అథ్లెట్ జెస్సీ ఓవెన్స్

జెస్సీ ఓవెన్స్ కార్యక్రమం

మద్రాసు, అక్టోబర్ 12 — ప్రస్తుతం చెన్నపురిలో వున్న సుప్రసిద్ధ అమెరికన్ పరుగు ప్రవీణుడు మిస్టర్ జెస్సీ ఓవెన్స్ నిన్న సైదాపేట వై. ఎమ్. సి. ఏ. కళాశాలలో శిక్షకుల సమావేశంలో ప్రసంగిస్తూ క్రీడాభివృద్ధిలో శిక్షకుల పాత్రను వివరించాడు. ఇండియాలో బాలికలు కూడా విరివిగా ఆటలలో పాల్గొనవలసిన ఆవశ్యకతను వివరించాడు.

అక్టోబర్ 13 వ తేదీ గురువారంనాడు నగరంలో ఆయన కార్యక్రమ మిది:

ఉదయం 7-30 గంటలకు సైదాపేట వై. ఎమ్. సి. ఏ. కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు; 10-0 స్టాన్లీ మెడికల్ కాలేజి సందర్శనం; 3-30 పోలీస్ గ్రౌండ్లో ప్రత్యేక కార్యక్రమం; వ్యాయామ క్రీడలలో ఆధునిక పద్ధతులను ఓవెన్స్ ప్రదర్శిస్తారు. వాటి గురించి ప్రసంగిస్తారు కూడా.

కర్నూలులో క్రికెట్ పోటీలు

కర్నూలు, అక్టోబర్ 10 — నిన్న సాయంకాలం ఇక్కడ జరిగిన ఒక క్రికెట్ పోటీలో పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ డైరెక్టర్ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్బు గవర్నమెంటు సెక్రటేరియట్ టీమును 22 పరుగులచేతాతో ఓడించింది.

స్కోరు వివరమిది:

డి. పి. టి. రిక్రియేషన్ క్లబ్బు 110 పరుగులు (కృష్ణమాచారి 49; పాపయ్య 18 పరుగులకు నాలుగు వికెట్లు, ఆచారి 21 పరుగులకు రెండు వికెట్లు).

గవర్నమెంట్ సెక్రటేరియట్ 88 పరుగులు (పీటర్స్ 23; మీనన్ 14 పరుగులకు నాలుగు వికెట్లు, రామభద్రన్ 19 పరుగులకు రెండు వికెట్లు, పాషా తొమ్మిది పరుగులకు రెండు వికెట్లు).

పోలీస్ గ్రౌండ్స్లో శని, ఆదివారాలలో జరిగిన రెండు క్రికెట్ పోటీల ఫలితాలు దిగువ తెల్పబడినవి:

ఉస్మానియా కాలేజి టీముకు, ఫుట్బాలర్స్ ఎలివెన్ టీముకు జరిగిన పోటీ "డ్రా" అయినది.

స్కోరు వివరము:

ఉస్మానియా కాలేజి-181 (ఆర్. డి కృపారత్నం 58, సత్యచంద్ర ప్రసాద్ 53 & రాధాకృష్ణ 26; ఓ. రాధ 27 పరుగులకు మూడు వికెట్లు, ఎం.జె. కేశవమూర్తి 23 పరుగులకు రెండు వికెట్లు.)

ఫుట్బాలర్స్ ఎలివెన్- ఆరు వికెట్లకు 132 పరుగులు. (ఎమ్. జె. రామమూర్తి 71 నాట్ఔట్; సి. నరసింహారావు 27 పరుగులకు నాలుగు వికెట్లు, లక్ష్మణరావు 17 పరుగులకు రెండు వికెట్లు). ఈ పోటీ శనివారం నాడు జరిగింది.

ఆదివారంనాడు ఉస్మానియా కాలేజి టీముకు, కర్నూలు క్రికెట్ క్లబ్బుకు జరిగిన క్రికెట్ పోటీ కూడా ఎవరికీ విజయం లేకుండా ముగిసింది: —

స్కోరు వివరమిది:

ఉస్మానియా కాలేజి: 152 (సత్యచంద్ర ప్రసాద్ 48, ఆర్. డి. కృపారత్నం 34; ఎమ్. జె రామమూర్తి 35 పరుగులకు నాలుగు వికెట్లు, ఓ. రాధ 24 పరుగులకు నాలుగు వికెట్లు, ఓ. ఆర్. జయరాజ్ 32 పరుగులకు రెండు వికెట్లు).

కర్నూలు క్రికెట్ క్లబ్బు-ఎనిమిది వికెట్లకు 89 పరుగులు (పి. వెంగళరెడ్డి 20; సి. నరసింహారావు 16 పరుగులకు మూడు వికెట్లు, జయపాల్ 27 పరుగులకు మూడు వికెట్లు)

ఇతర వార్తలు

బొంబాయిలో అక్టోబర్ 11 వ తేదీన రోవర్స్ కప్పు ఫుట్బాల్ పోటీల రెండవ రౌండ్లో హైదరాబాద్ రోవర్స్, కోర్స్ జట్టును 2-0 గోలులతో ఓడించారు.

మదనపల్లిలో అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఆరోగ్యవరం "ఏ" ఫుట్బాల్ టీము బిసెంట్ థియసాఫికల్ కాలేజి "ఏ" ఫుట్బాల్ టీమును 3-0 గోలులతో ఓడించి బిసెంట్ మెమోరియల్ కప్పును సాధించింది.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press Old Madras Club Compound CLUB HOUSE, Mount Road Madras.

టర్కీ-ఇరాక్ రక్షణ ఒడంబడికలో పర్షియా చేరగలదని ప్రకటన

టెహరాన్, అక్టోబర్ 11—

టర్కీ-ఇరాక్ రక్షణ ఒడంబడికలో చేరడానికి తాను నిశ్చయించుకొన్నానని పర్షియా నేడు ఇరాక్కు తెలియజేసింది.

ఈ నిర్ణయం ఫలితంగా తన రక్షణ బలాలను ఆయుధ సన్నద్ధం చేసుకొన్న ఆర్థిక పరిస్థితిని చక్కబరచుకొనడానికి వీలుగా అమెరికానుంచి పర్షియా ఇతోధికంగా సైనిక, ఆర్థిక సహాయం పొందగలదని భావించబడుతున్నది.

గత ఫిబ్రవరిలోనే బాగ్దాద్లో టర్కీ-ఇరాక్ రక్షణ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. ఈ ఒడంబడికలో గత ఏప్రిల్లో బ్రిటన్ చేరింది. సెప్టెంబర్ 23 వ తేదీని పాకిస్తాన్ చేరింది.

మధ్యప్రాచ్యంలో శాంతిభద్రతల రక్షణతో సంబంధం గల దేశాలను ఐక్యపరచడమే ఈ ఒడంబడిక లక్ష్యం. ఇది అయిదు సంవత్సరాలపాటు అమలులో వుంటుంది.

అరబ్ లీగ్లో రాజ్యానికి, టర్కీకి మధ్య ఓంప్రథమంగా జరిగింది ఈ ఒడంబడికే. ఈ ఒడంబడికపట్ల ఈజిప్టు ప్రాతికూల్యాన్ని తెలిపి, అరబ్ లీగ్ నుంచి ఇరాక్ బహిష్కరణను తాను కోరగలనని ప్రకటించింది.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ

మధ్యమ పరీక్షా ఫలితాలు

మద్రాసు, అక్టోబర్ 12—గత ఆగస్టులో దక్షిణ భారత హిందీ ప్రచార సభవారు నిర్వహించిన మధ్యమ పరీక్షలో ఆంధ్ర ప్రాంతంలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లు దిగువ ప్రచురిస్తున్నాము:.

ఫస్టు క్లాసు :—

2516 25 71 2607 20 64 65 68 75 76 2725 26 54 2804 14 54 2931 57 3244 50 98 3373 74 3441 77 3509 31 34 35 43 3615 85 88 3720 33 40 52 80 83 93 3812 15 23 24 38 41 84 92 3941 59 97 4045 88 93 4101 08 16 20 33 35 4228 37 38 50 51 52 56 61 83 95 98 4310 17 18 35 55 59 69 92 93 4420 29 56 80 86 4502 62 94 4622 23 26 44 79 95 4710 26 27 38 58 81 4829 40 మరియు 81.

సెకండు క్లాసు :—

2474 75 77 నుంచి 80 82 85 91 93 94 95 98.

2500 01 02 03 06 07 08 10 11 12 15 17 21 24 26 27 31 34 36 నుంచి 42 44 48 నుంచి 51 53 54 57 58 61 62 63 65 67 69 72 నుంచి 75 82 83 85 86 89 90 91 93 95.

2604 05 08 నుంచి 12 15 16 18 21 24 26 27 29 31 32 34 39 45 49 51 52 53 56 నుంచి 61 63 66 67 70 71 78 నుంచి 84 86 88 89 91 92 95 99.

2700 02 03 08 09 11 15 17 18 19 21 నుంచి 24 27 28 30 32 34 నుంచి 37 39 40 41 42 43 45 47 48 51 58 70 71 78 79 80 82 నుంచి 85 87 88 90 91 92 94 95 98 99.

2800 03 05 నుంచి 08 10 12 13 15 17 నుంచి 23 25 నుంచి 35 40 నుంచి 45 47 48 55 56 58 59 64 67 71 73 74 78 నుంచి 84 86 88 90 93 95 96 98.

2901 04 06 08 11 16 18 20 26 27 30 32 35 36 38 42 44 52 54 55 56 59 నుంచి 64 67 70 71 74 76 78 79 84 85 86 91 92 93 97 98 99.

3000 05 11 16 18 20 22 23 25 27 29 30 32 34 35 41 43 49 51 66 70 72 నుంచి 75 86 87 88 96 99.

3100 02 05 06 07 10 11 13 14 15 17 20 22 23 24 27 30 31 32 36 47 49 50 51 57 60 62 నుంచి 66 68 71 73 74 76 77 79 80 81 83 85 87 నుంచి 91 93 94 95.

3200 01 02 23 27 29 31 32 34 35 36 40 41 42 45 47 49 51 నుంచి 58 61 నుంచి 70 73 74 76 78 79 84 నుంచి 92 97.

3302 04 05 06 09 నుంచి 11 13 14 16 17 19 20 28 30 32 37 44 46 49 55 58 60 61 63 79 80 86 88 89 92 93 94 98 99.

3400 02 04 05 14 15 17 18 20 నుంచి 23 25 26 27 29 31 32 35 38 40 42 నుంచి 45 49 50 54 55 56 58 59 61 65 71 72 75 78 81 86 88 89 90 92 96 97 99.

3503 06 12 13 19 నుంచి 24 26 28 29 32 36 40 41 42 44 48 నుంచి 51 54 56 57 63 నుంచి 66 68 69 73 74 76 77 83 85 86 90 91 93 96 97 98.

3601 03 05 07 08 10 నుంచి 14 16 20 22 23 24 27 28 29 34 నుంచి 37 43 45 46 48 49 54 56 58 నుంచి 61 65 66 68 70 71 75 77 79 81 82 83 86 87 89 90 91 93 95 98 99.

3700 03 04 08 నుంచి 13-16 17 18 21 24 29 30 36 38 41 42 43 47 నుంచి 51 53 54 56 నుంచి 59 61 62 63 66 68 71 75 76 78 79 82 84 85 87 నుంచి 92 94 95 97 98 99.

3800 02 06 07 09 నుంచి 11 13 14 17 నుంచి 20 22 27 31 నుంచి 37 40 42 నుంచి 46 50 52 53 54 56 60 నుంచి 64 66 68 71 76 78 80 82 83 86 87 88 91 93 96 98.

3900 02 04 09 10 21 26 28 30 33 35 నుంచి 38 42 నుంచి 54 57 60 61 64 66 67 70 73 77 82 85 నుంచి 90 94 95 96 98 99.

4000 04 నుంచి 10 12 14 17 21 23 28 29 32 33 35 నుంచి 43 46 48 51 నుంచి 54 56 59 నుంచి 76 80 81 84 86 87 89 92 95 96.

4100 03 04 05 10 నుంచి 15 18 19 22 30 31 34 38 39 41 43 45 నుంచి 48 50 54 నుంచి 59 65 70 74 75 77 నుంచి 80 82 83 84 90 93 94 96 98.

4200 01 02 04 06 10 11 13 15 16 18 23 25 27 30 32 33 34 36 39 నుంచి 48 53 54 55 57 59 60 62 నుంచి 65 67 68 71 నుంచి 77 79 80 81 85 87 88 90 91 93 96 97.

4305 నుంచి 09 11 12 14 15 16 20 21 22 24 నుంచి 30 32 34 36 నుంచి 39 41 42 43 45 46 48 49 51 52 56 57 58 61 70 71 72 75 76 78 80 నుంచి 83 85 నుంచి 91 98 99.

4401 04 08 16 19 21 22 23 25 నుంచి 28 31 32 33 36 38 40 41 45 46 50 51 54 57 62 72 79 81 82 84 85 87 89 92 నుంచి 99.

4500 03 04 06 నుంచి 09 11 12 16 19 20 23 24 27 28 29 32 35 నుంచి 41 43 44 46 48 52 53 56 57 58 60 61 63 నుంచి 66 70 73 74 76 78 79 81 నుంచి 85 87 89 నుంచి 93 95 96.

4602 06 07 10 15 16 17 19 20 21 24 25 27 29 30 32 37 నుంచి 40 42 43 49 53 55 62 63 66 75 80 84 85 86 88 89 90 92 93 94 96 97 99.

4700 03 06 11 నుంచి 22 24 25 29 30 31 33 నుంచి 37 39 40 41 43 నుంచి 48 51 53 54 55 57 63 64 66 70 71 72 74 నుంచి 77 83 నుంచి 95.

4808 17 19 నుంచి 24 26 27 28 31 32 33 35 36 38 39 41 నుంచి 44 46 48 49 52 53 55 58 నుంచి 63 65 66 72 74 77 79 80 84 మరియు 86.

మద్రాసు సిటీ, హైదరాబాద్, ఇతర ప్రాంతాలు:

ఫస్ట్క్లాసు:—

3698 3707 14 19 24 28 29 40 41 44 48 49 51 56 62 నుంచి 66 70 86 87 90 నుంచి 93 97.

3801 05 06 11 12 19 22 27 28 39 41 44 54 55 60 61 71 91 3906 26 38 55 77 89 4066 97 4150 53 60 64 65 83 97 98 4204 10 11 22 36 42 52 53 93 4301 19 21 36 40 46 52 91 4415 16 27 4512 13 22 86 మరియు 4634.

సెకండు క్లాస్:—

3692 94 95.

3701 03 05 09 13 15 17 18 22 23 25 26 27 30 నుంచి 34 37 38 42 43 46 47 50 53 55 57 నుంచి 61 67 68 72 నుంచి 78 81 నుంచి 84 88 89 95 98 99.

3800 02 03 04 07 08 10 13 17 18 20 21 24 25 26 29 నుంచి 33 35 36 37 45 46 49 56 నుంచి 59 62 నుంచి 69 73 78 79 80 84 85 86 90 92 93 94 96 99.

3900 02 04 09 10 12 13 14 16 17 18 23 24 27 30 31 35 36 37 42 43 45 47 49 నుంచి 53 57 60 62 నుంచి 65 67 నుంచి 74 76 78 80 నుంచి 87 91 92 94 95 96 98.

4000 02 06 08 09 10 12 నుంచి 15 17 నుంచి 21 24 26 27 29 32 35 నుంచి 41 43 44 46 49

(మిగతా 6 వ కాలంలో)

"తలచుకుంటే మూడు గంటలలో గోవా ఆక్రమణ"

అయినా ఢిల్లీ శాంతి విధానాలు అనుసరించగలదని కర్నూలు సభలో అబీద్ అలి వివరణ

కర్నూలు, అక్టోబర్ 11—ఇండియాలోని చిన్న పోర్చుగీసు స్థావరాలు ఇండియన్ యూనియన్లో అంతర్భాగం కాక తప్పవనే నైతిక విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు యూనియన్ కార్మిక శాఖ డిప్యూటీ మంత్రి మిస్టర్ అబీద్ అలీ నేటి సాయంకాలం ఇక్కడ పెద్ద బహిరంగసభలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

"గోవాను వలంటీర్లతో నింపివేయదానికి గాని, చిన్న పోలీసుదళంతో గోవాను స్వాధీనం చేసుకోడానికి ఎంతో వ్యవధిపట్టదు. హైదరాబాద్పై "పోలీసు చర్య" ముగించడానికి మూడు రోజులు పట్టితే మూడు గంటలలోపునే గోవాను ఆక్రమించవచ్చు. అయితే, శాంతి మార్గాలను అవలంబించాలనే గాంధీజీ సిద్ధాంతాన్ని ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్నారు ఇండియా ప్రభుత్వం ఇతర మార్గాలను అనుసరించదలచలేదు" అని కూడా మిస్టర్ అబీద్ అలీ పేర్కొన్నాడు.

బ్రిటిష్వారిని సత్యాగ్రహోద్యమంతో ఎదుర్కొన్న కాంగ్రెస్ గోవా సమస్యను ఎదుర్కొనడానికి భయపడుతున్నదనుకొనడం దుర్భ్రమ అని ఆయన అందించాడు.

రాజకీయ ఖైదీలకు సైనికులు, పోలీసులు సహాయంచేసిన సందర్భాలు అనేకమని ఆయన పేర్కొన్నాడు. నిరాహారదీక్ష బూనిన భారతీయ సత్యాగ్రహులముందు జైలు సిబ్బంది మోకరించి, ఆహారం స్వీకరించవలసిందిగా బతిమలాడుకొంటారన్నాడు.

గోవాలో సంఘటనలు అక్కడి పోర్చుగీసువారిని కలత పెట్టుతున్నట్లు కూడా ఆయన వెల్లడించాడు.

ఫాసిస్టు పోర్చుగల్ స్వరూపం

(సుందరకబాడి) లండన్, అక్టోబర్ 11—

"సాలజార్ పోర్చుగల్" అన్న శీర్షిక కింద "సండే టైమ్స్" పత్రికలో సుప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు, పత్రికా రచయిత మిస్టర్ హ్యూ ట్రెవర్-రోపర్ ఒక వ్యాసం వ్రాస్తూ పోర్చుగల్లో దుర్భర స్థితిని వెల్లడించాడు.

మిస్టర్ ట్రెవర్-రోపర్ ఇటీవలనే పోర్చుగల్ నుంచి తిరిగి వచ్చాడు.

ఆయన తన వ్యాసంలో యిలా పేర్కొన్నాడు:

"పోర్చుగీసు రాజ్య ప్రస్తుత స్వరూపమేమిటి? కొందరు శత్రువులు పోర్చుగల్లో ఫాసిస్టు పాలన సాగుతుందంటారు. పోర్చుగీసు పాలనలో ఫాసిస్టు శక్తులు కన్పిస్తున్న వనడం నిర్వివాదం. సాలజార్ ఫ్రాంకోను ఆదినుంచి బలపరచాడు. నేటికీ ముస్సోలినీ చిత్తరువు పెట్టుకొని ఆరాధిస్తున్నాడు. హిట్లర్ మరణించిన వెంటనే పతాకాలను సగానికి దించమని ఉత్తరువు చేశారు. శతాబ్దంలో సాలజార్ ఒక్కడే ఇట్టి ఉత్తరువు—జారీచేసి వుంటాడు.

"పోర్చుగల్లో మన మితవాదానికి గౌరవం నాస్తి. మంత్రుల బాధ్యత పూజ్యం, రాజకీయ స్వాతంత్ర్యం సున్న. వోటింగ్ హక్కు చాలా పరిమితం. కమ్యూనిస్టులు వినా ప్రతి పక్షాలు నామమాత్రం వుంచబడినవి. పార్లమెంటుకు ఆ పక్షాలకు చెందిన ఒక్కరూఎన్నికకాకుండా లెక్కలేనన్ని అవరోధాలు పెట్టివుంచారు.

"పోర్చుగీసు పోలీసుదళ నాయకులు నాజీ జర్మనీలో శిక్షణ పొందివున్నారు. పోలీసుదళం చాలా పెద్దది. వారి ఉత్తరువును మీరు ఎవరూ కాదనలేరు.

"పోర్చుగీసు ప్రభుత్వం ఫాసిస్టు వ్యవస్థవంటిది. ప్రభుత్వం ఏర్పాటుచేస్తే తప్ప ఏ రాజకీయేతర సంఘానికి స్థానంలేదు. సమ్మెలు చట్టవిరుద్ధమైనవి. పుస్తకాలను, పత్రికలను సెన్సార్ చేస్తారు.

"విజ్ఞానులు, రాజకీయ ప్రముఖులు విదేశాలకు పరారైనారు. లేదా ధనార్జనే వారు ప్రధానంగా పెట్టుకోవలసిన గతి పట్టింది."

పోర్చుగీసు ప్రెసిడెంట్ చే బ్రిటన్ సందర్శన: ఇండియాకు విజ్ఞప్తి

లండన్ రానున్న పోర్చుగీసు ప్రెసిడెంట్కు ఈ మాసాంతంలో కామన్వెల్త్ హైకమిషనర్లు చెయ్యనున్న విందుకు హాజరుకావలసిందని ఇండియాను కోరడమైనది. లండన్లో ఇష్టాగోష్ఠి చర్చలు జరుపబడుతున్నవి.

ఈ విందుకు లండన్లోని ఇండియా హైకమిషనర్ రాదలచుకోపోవడంపట్ల కామన్వెల్త్ వర్గాలలో విచారం ప్రకటించబడుతున్నది.

ప్రెసిడెంట్తో గోష్ఠికి లండన్ గోవనుల యత్నం

లండన్లోని గోవాలీగ్ తరపున ఒక రాయబారవర్గం పోర్చుగీసు ప్రెసిడెంట్ను కలుసుకోడానికి ఏర్పాటు చెయ్యవలసిందని లండన్లోని పోర్చుగీసు రాయబారిని కోరవలసిందిగా గోవా లీగ్ కార్యవర్గాన్ని స్థానిక గోవనులు అభ్యర్థిస్తున్నారు. గోవా ఇండియాలో విలీనం కావలసిన ఆవశ్యకతను వారు వివరించదలచారట.

గోవా పోలీసులలో పరివర్తన

జాతీయవాదులను వారు బలపరుస్తున్నారట

బెల్గాం, అక్టోబర్ 11—గోవాలోని పోర్చుగీసు పోలీసులు, సైనికులు గోవా [illegible]

లిస్బన్ విదేశాంగ మంత్రికి డల్లెస్ ఆహ్వానం

లిస్బన్, అక్టోబర్ 11—నవంబర్ 30 వ తేదీనుంచి డిసెంబర్ రెండవ తేదీవరకు వాషింగ్టన్లో వుండవలసిందిగా పోర్చుగీసు విదేశాంగ మంత్రి డాక్టర్ పౌలోకున్హాను అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ ప్రభుత్వం తరపున నిన్న ఆహ్వానించాడు.

పోర్చుగల్ అమెరికా సంబంధాలు గురించి రెండు దేశాలకు సంబంధించిన ఇతర సమస్యలు గురించి డాక్టర్ కున్హా మిస్టర్ డల్లెస్తోను, ఇతర అమెరికా అధికారులతోను సంప్రదిస్తాడట.

గర్భవతిపై గోవా పోలీసుల ఘాతుక చర్య

సావంత్వాడి, అక్టోబరు 10—జాతీయవాదులు కలవారని అనుమానించబడిన వారిని పోర్చుగీసు పోలీసులు ఇప్పటికి క్రూరంగా హింసిస్తున్నట్లు వార్తలు చేరుతున్నవి.

ఒక గర్భవతితో సహా నలుగురు స్త్రీలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారనీ, వారిని క్రూరంగా కొట్టగా గర్భవతి ప్రాణంలేని శిశువును ప్రసవించిందనీ, ఆమె పరిస్థితి మహా విషమంగా వున్నదనీ తెలుస్తున్నది. ఆమె పేరు ఆయోధ్యాబాయి గావ్డే అని చెప్పబడుతున్నది.

శిరగోవన్లోని బొగులెస్ మైన్స్లోని ప్రేలుడు వస్తువుల డిపోపై ఇటీవల దాడి జరిగిన [illegible]

గణపతి చేతికి త్రివర్ణ పతాక

శిల్పిపై పోలీసుల అత్యాచారం

గోవా సరిహద్దుప్రాంతం, అక్టోబర్ 11—గణపతి చేతులలో త్రివర్ణపతాకం పెట్టిన నేరానికి జనార్దన్ అనే శిల్పిని పోర్చుగీసు పోలీసులు అరెస్టుచేసి, పోలీసు స్టేషన్లో దారుణంగా కొట్టినట్లు ఇక్కడకు వార్త చేరింది.

కరాచీకి సుహ్రావర్ది తిరిగి రాక

కరాచీ, అక్టోబర్ 11—పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపక్షం నాయకుడు మిస్టర్ సుహ్రావర్ది గోవాలో నాలుగు రోజులు పర్యటించి నేడు కరాచీ తిరిగి వచ్చాడు.

తాను వ్యక్తిగత హోదాలో గోవా సందర్శించినట్లు మిస్టర్ సుహ్రావర్ది పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

సంస్కృత భాషాభ్యసనం

శ్రీ దివాకర్ విజ్ఞప్తి

లక్నో, అక్టోబర్ 9—అఖిల భారత సంస్కృత పరిషత్తు మూడవ సమావేశానికి బీహార్ గవర్నర్ శ్రీ ఆర్. ఆర్ దివాకర్ నేడిక్కడ ప్రారంభోత్సవం చేశారు.

భారత దేశాన్ని సాంస్కృతికంగా సమైక్యం చేస్తున్నదనే అర్థంలో సంస్కృతం భారత జాతీయ భాష అని,సంస్కృతానికి గల పరిమితులను తాను గ్రహించి నప్పటికీ, సంస్కృత భాషాభ్యసనం విస్తృతంగా జరగాలనే తాను కోరుతున్నానని, మన సంస్కృతీ సంపద యావత్తు దానిలో నిక్షిప్తమై వున్నదని శ్రీ దివాకర్ అన్నాడు.

భారతదేశానికి జాతీయ భాష కాగల సత్తా సంస్కృతానికి వున్నదని సమావేశానికి అధ్యక్షత వహించిన యు. పి. ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ పేర్కొన్నారు.

వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ గారు, యు. పి. గవర్నర్ శ్రీ కె. ఎమ్. మున్షీ, శ్రీ కె. ఎమ్. పణిక్కర్ ప్రభృతులు పంపిన సందేశాలు చదవబడ్డాయి.

ఈ సమావేశం ఆరు తీర్మానాలు చేసింది. కాశీ సంస్కృత భవనంలో గల 60,000 లిఖిత పుస్తకాలను, యితర సంస్కృత గ్రంథాలను ప్రచురించాలని వీటిలో ఒక తీర్మానం కోరుతున్నది.

ఆచార్య రంగాగారికి విజయవాడ కౌన్సిల్ పౌర సన్మానం

విజయవాడ, అక్టోబర్ 10— భారత రైతు ఉద్యమ నాయకులు ఆచార్య యన్. జి. రంగాగారికి ఈ నెల 14 వ తేదీని పౌర సన్మానం చెయ్యడానికి విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ నిర్ణయించింది.

పాట్నాలో అక్టోబర్ 12 వ తేదీ నుంచి సమ్మె చేయాలని హెచ్చరించిన బీహార్ విద్యార్థుల కౌన్సిల్ కార్యాచరణ సంఘం సమ్మెను వాయిదా వేసింది.

(3 వ కాలం తరువాయి)

53 54 55 57 58 63 64 67 69 నుంచి 72 74 75 77 80 నుంచి 85 89 90 94 95 96 98 99.

4100 01 04 05 07 నుంచి 14 18 19 25 27 29 31 నుంచి 34 36 38 40 41 43 44 46 నుంచి 49 51 54 నుంచి 57 62 63 67 నుంచి 72 75 78 80 81 82 84 87 88 90 95 96 99.

4200 నుంచి 03 05 07 09 12 13 17 19 20 21 23 24 25 30 నుంచి 33 35 37 38 40 43 51 54 56 58 60 62 నుంచి 66 68 నుంచి 73 75 76 79 81 88 90 92 94 96 97 98.

4304 11 15 16 18 20 22 24 25 27 30 35 37 39 41 42 44 45 48 50 56 నుంచి 60 62 నుంచి 66 74 77 86 87 89 92 94 96 98 99.

4400 01 03 10 13 17 18 24 25 31 34 36 37 41 46 48 49 50 53 55 57 62 63 66 70 71 72 74 79 నుంచి 82 85 86 87 89 నుంచి 92 95 96 98.

4500 నుంచి 05 07 09 10 20 21 23 24 29 31 32 36 నుంచి 39 41 43 44 46 నుంచి 49 51 నుంచి 59 64 65 67 68 69 71 నుంచి 74 76 79 నుంచి 83 85 87 89 94 నుంచి 99.

4600 02 నుంచి 05 07 09 నుంచి 12 14 15 16 18 20 22 23 25 27 29 నుంచి 33 38 39 41 44 47 నుంచి 50 57 నుంచి 60 62 63 70 76 77 79 81 85 86 88 90 93 95 96 99.

4700 01 03 12 14 18 19 20 22 మరియు 24.

అక్టోబర్ 13 వ తేదీ సాయంత్రం ప్రాథమిక పరీక్షా ఫలితాలు ప్రకటించబడుతాయి.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 12—

అమ్మకం పన్ను	రు	అ	పై.
సవరం చిల్లరధర	81	8	0
పాట్లా బంగారం	94	12	0
మూసా బంగారం	92	6	0
వెండి వంద తులాలు	170	0	0
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) 105 108-0-0

వేరుసెనగనూనె బజారు ధర :—

3% ఎన్. ఎస్. ఎ. రెడీ 208-0-0

ఆముదం 500 తిరుపత్తూరు 170-0-0

సేలమ్ లోటస్ ట్విన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా) 14-0-0

కొబ్బరినూనె కొలంబో 37½ వాండీ

రాజా బ్రేండ్ 25-8-9

ఎం. ఎస్ బ్రేండ్ 52-12-9

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్) 85-8-9

నైజామ్ (228పౌనులు) 86-2-9 86-8-9

సామర్లకోట (2 కట్స్) 85-8-9

ఉయ్యూరు (2 కట్స్) 85-8-9

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 12—వేరుసెనగపప్పు రెడీ 94-0-0 నూనె రు. 9-7-0 పిండి 154-0-0; కాయ పీనట్స్ రు. 3-12-0 కోరిమండిల్ రు 8-10-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 12—

వెండి 100 తులాలు 188 0-0

పాట్లా బంగారం 94- 6-0

సవరు 80-12-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 12—

అమ్మకం పన్నుతో సహా రు. అ పై.

పాట్లా బంగారం రెడీ 95 0 0

వెండి 100 తులాలు 166 4 0

సవరను 61 8 0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 11—

నేటి ఓపెనింగ్ — 31.88

నేటి క్లోజింగ్ — 32.36

1955 అక్టోబర్ 13, గురువారం

మన్మథనామ సంవత్సర

నిజ భాద్రపద బహుళ త్రయోదశి

త్రయోదశి రా॥ 12-58 గంటలవరకు

పుబ్బ ప॥ 2-27 గంటలవరకు

వర్జ్యం: రా॥ 9-38 నుంచి 11-14 గంటలవరకు

కేరళంలోని మిగులు నీటి వినియోగం

మద్రాసుకు గ్రాంటుగా కోటిరూపాయల మంజూరు

మద్రాసు, అక్టోబర్ 11—తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలోని మిగుల నీటి వినియోగానికి కొన్ని ఇరిగేషన్ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించడానికి మద్రాసు రాష్ట్రానికి 1 కోటి రూపాయలను గ్రాంటుగా ప్లానింగ్ కమిషన్ తాత్కాలికంగా మంజూరు చేసినట్టు తెలియవచ్చింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలోని మిగులు నీటి సద్వినియోగానికి మద్రాసు ప్రభుత్వం మూడు పథకాలను రూపొందించింది.

ఇండియాలో వరద బాధితులకు సహాయం చేయడానికై 300 టన్నుల బియ్యాన్ని బర్మా ప్రభుత్వం పంపించింది. ఇందుకు ఇండియా ప్రభుత్వం సమ్మతించింది.



శ్రీ విద్యా పబ్లిషింగ్ హౌస్, కుంబకోణం

బెజవాడ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాద్



కవిరాజ్ పండిట్ సురాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

ప్రతి నెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

విజయవాడ 2 : ప్రతినెల 13తేదీ వెల్కమ్ హోటల్, సుమతి బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.

మద్రాసు : ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్రోడ్. ఫోన్: 88023

బెంగుళూరు: ప్రతి నెల 16 మరియు 28 తేదీ నా॥ తాజ్ మహల్ హోటల్, గాంధీ నగర్, ఫోన్ 2422.

మైసూరు: ప్రతి నెల 17 తేదీ ఇంద్రాభవన హోటల్, ధన్వంతరి రోడ్. ఫోన్: 590.

హైదరాబాద్: ప్రతి నెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గంటవరకు

పై షెడ్యూలు ననుసరించి, ఆరితేరినవారి వైద్య సలహాను పొందండి.

నవరత్న కల్ప వాడండి

అతి వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:

నరముల బలహీనత, దీర్ఘ సంబంధమైన వ్యాధులు, పోడ, బొల్లి, ఫిస్టులు, మూత్ర వ్యాధి, ఉబ్బసము, ఆరోగ్యం చేకూర్పుటకు ఇది యొక్కటే పనికి మైనది.

విశాఖపట్టణం, రాజమండ్రి, గుంటూరు, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తంజావూరు, శిలం, కాలికట్, ఎర్నాకులం, కొట్టాయం, తిరువేంద్రం, తిరునల్వేలి కాంపులు అ జెంటులు, [illegible]

NAVRATNA KALPA PHARMACY, Jullundur City. (India), Grams: Navratna.

ది ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషను లి., మేనేజింగ్ ఏజంట్లు: ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లి.,

మలయా/మద్రాసు

బి. ఎస్ ఎస్ "స్టేట్ ఆఫ్ మద్రాస్"

పై స్టీమరు ప్రయాణీకులతో సింగపూరు, పోర్టు స్వెటెన్హాం, పెనాంగునుండి నాగపట్టణమునకు 14-10-55 తేదీ ఉ॥ 7 గంటలకు, మద్రాసుకు 15-10-55 తేదీ ఉ॥ 7 గంటలకు చేరగలదు.

ఆయా స్థలములలో చేరినవెంటనే ప్రయాణీకులు దిగుటకు ప్రారంభింతురు. మద్రాసు పాసెంజర్లు నౌత్ క్వే వద్ద దిగుదురు.

ఏజెంట్లు:

కె. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కో.,

41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.

ఫోన్ నెం. 4072/3.



రెక్సోనా ప్రొప్రయిటరీ లిమిటెడ్ వారి తరఫున భారతదేశంలో తయారుచేయబడినది

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక. 241
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
14-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

పాఠకులకు మనవి

అక్టోబర్ 15 వ తేదీ శనివారం మహాళయ అమావాస్య అయినందున ఆరోజున "ఆంధ్రప్రభ" కార్యాలయానికి సెలవు. అందుచేత, 16 వ తేదీ ఆదివారం సంచిక 15 వ తేదీ శనివారం నాడే వెలువడుతుంది. పది పేజీలు; వెల రెండణాలు.

మేనేజర్,
"ఆంధ్రప్రభ"

"బళ్లారి గురించి కన్నడిగుల ఆందోళన వట్టి బూటకం"

ఇందుకు సంబంధించిన కమిషన్ సిఫారసును వెంటనే అమలు జరపాలని శ్రీ తిమ్మయ్యగారి ప్రకటన

తుంగభద్ర హెడ్‌వర్క్స్ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రాని కివ్వడంలో కమిషన్ చూపిన విజ్ఞతకు జోహార్లు

కర్నూలు, అక్టోబర్ 12—

బళ్ళారి విషయంలో ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను విమర్శిస్తున్నవారు బళ్ళారి ప్రయోజనాలతో ఏమీ సంబంధం లేనివారేనని, అట్టి వారి అనవసర, అసంగత విమర్శలను కేంద్ర ప్రభుత్వం లెక్కచెయ్యగూడదని నేడు బళ్ళారిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, శాసన సభ్యుడు అయిన శ్రీ టి. జి. తిమ్మయ్య ఒక ప్రకటన చేశారు.

కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా బళ్ళారిలో కొందరు లేవదీసిన ఆందోళన వార్తలు, కొందరు బాధ్యతలేని వారు చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమైనట్టివని. వాటిని ప్రభుత్వం లెక్కచెయ్య నవసరం లేదని శ్రీ తిమ్మయ్య ప్రకటించారు.

బళ్ళారిని గురించిన కమిషన్ సిఫారసులను ప్రభుత్వం వెంటనే అమలు జరపాలని ఇది ఒక చిన్న సర్దుబాటే కాబట్టి దీనిని సులువుగా చెయ్యవచ్చునని. బళ్ళారిని తిరిగి ఆంధ్రకు వెంటనే చేర్చడంవల్ల ఆంధ్ర ప్రభుత్వానికి కొంత గృహ సమస్య తీరుతుందని, ప్రస్తుతం మద్రాసులోని ప్రభుత్వ కార్యాలయాల కోసం లక్షలకొలది డబ్బు, నూతన భవనాల నిర్మాణం కోసం కోట్లకొలది ధనం ఖర్చవుతున్నదని, బళ్ళారిని వెంటనే ఆంధ్రకు అప్పగిస్తే ఈ ఖర్చంతా తప్పుతుందని శ్రీ తిమ్మయ్య పేర్కొన్నారు.

బళ్ళారి సిరిగుప్ప, హోస్పేట తాలూకాలను మల్లాపురం సబ్-తాలూకాను ఆంధ్రలో చేర్చాలని కమిషన్ చేసిన తీర్మానం ఎంతో సమంజసంగా వున్నదని శ్రీ తిమ్మయ్య అన్నారు.

బళ్లారిజిల్లా ఆంధ్రుల చిరకాల వాంఛితం. మొత్తం ఆంధ్ర ప్రజానీకం కోరిక ఈ విధంగా ఫలిస్తున్నట్టు కవిపిస్తున్నదని ఆయన అన్నారు.

బళ్ళారి విషయంలో కమిషన్ సిఫారసులకు బళ్ళారి ప్రజలు, మొత్తం ఆంధ్రదేశ ప్రజలు హృదయ పూర్వకంగా స్వాగత మిస్తున్నారని శ్రీ తిమ్మయ్యగారు ప్రకటించారు.

తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు ప్రాణావసరమైనట్టిదని, మైసూరుకు భోగవస్తువు

(మిగతా 4 వ కాలంలో)

ఎన్నికలలో అభ్యర్థుల నిర్ణయంలో పాటించతగు ప్రధాన సూత్రాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 12—

కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించేటప్పుడు పరిగణించవలసిన విషయాలను గురించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం నేటి సాయంత్రం యిక్కడ చర్చించింది. కార్మిక సంక్షేమం, నిర్మాణ కార్యక్రమం, భూస్వామ్య సంస్కరణల పట్ల ఆయా వ్యక్తుల దృక్పథాన్ని బట్టి ఈ ఎన్నిక జరగాలనే సూచనపై పరిశీలన జరిగిందట.

నేడు నాలుగు గంటలపాటు జరిగిన చర్చలో, సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యం దృష్ట్యా, అభ్యర్థుల యోగ్యతలను నిర్ణయించే విషయమై ఈ సంఘం పరిశీలించిందట. కాంగ్రెస్ వాదిగా క్రమశిక్షణ కలవారినే అభ్యర్థులుగా నిర్ణయించాలని కొందరు సభ్యులు సూచించారట.

అభ్యర్థుల నిర్ణయంలో పాటించతగు సూత్రాలను, విధానాన్ని తుదిసారి రూపొందించడానికి ఈ కమిటీ తిరిగి రేపు చర్చ సాగిస్తుంది.

అభ్యర్థులను సిఫారసు చేసేటప్పుడు, తప్పని చెసేటప్పుడు జిల్లా, ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాలకు పాటించవలసిన పద్ధతి ... నిర్దేశిస్తుంది.

ఇప్పటి రాష్ట్ర శాసనసభ్యులకు ప్రాధాన్యమివ్వాలనే సూచనపై కమిటీ చర్చ జరిపినట్టు తెలియవచ్చింది. ఎన్నికలలో పోటీ చేసేను, అవినీతి, లంచగొండితనం మున్నగు లోపాలవల్ల నిషేధిస్తేను తప్ప వెనుకటి సభ్యులనే తిరిగి అభ్యర్థులుగా నిర్ణయించాలనే బ్రిటిష్ పద్ధతి అనుసరణీయమని కొందరు కాంగ్రెస్‌వాదులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయంపై కమిటీ అభిప్రాయం తెలియదు కాని, యిప్పటి శాసన సభ్యులనే తిరిగి నిర్ణయించేటప్పుడు పార్లమెంటరీ కార్యకలాపం పట్ల వారికి గల అభిరుచిని కూడా గ్రహించాలని భావిస్తున్నదట.

ఎన్నికల విధానాన్ని ఎక్కువ క్రమబద్ధం చేసే నిమిత్తం దరఖాస్తుల తనిఖీ, అభ్యర్థుల "వడపోత" మున్నగు విధులను ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాలకు అప్పగించాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది.

కాంగ్రెస్ అభ్యర్థులను కుల, మతతత్వాలను పురస్కరించుకొనికాక, కేవలం యోగ్యతను బట్టి మాత్రమే నిర్ణయించాలని కమిటీ ఏకగ్రీవాభిప్రాయంతో వున్నది.

కమిటీ సభ్యులందరు నేటి సమావేశానికి హాజరైనారు.

బొంబాయి మంత్రివర్గంలో ప్రతిష్టంభన

మహారాష్ట్రవాదుల సన్నాహాలు

బొంబాయి, అక్టోబర్ 12— మహారాష్ట్ర ప్రజా సోషలిస్టుపార్టీ చెయిర్మన్, సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు ప్రముఖ సభ్యుడు శ్రీ ఎస్. యం. జోషీ, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై బొంబాయి మంత్రివర్గంలో ప్రతిష్టంభన సంభవం కావచ్చునని సూచించారు. మహారాష్ట్రీలకు జరిగిన అన్యాయానికి నిరసనగా, మహారాష్ట్ర కాంగ్రెసు మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేయగలరని కూడా అన్నారు.

నాగార్జున సాగర్ వద్ద ప్రత్యేకంగా పట్టణం

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 13—

నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో కొత్తగా పట్టణం కట్టడానికి ఆంధ్ర ప్రభుత్వం తన శిల్పశాస్త్రజ్ఞుని ద్వారా ఒక పథకాన్ని తయారు చేయిస్తున్నది.

ప్రాజెక్టు ఆఫీసు భవనాలు అతిథులుగా, ఆనకట్ట నిర్మాణ స్థలానికి సార్వమైనం వచ్చే వారికి, మాతవచ్చే ఆఫీసర్లకు భవనాలు, దగ్గరగా వుండడానికి అనువుగా, సమీప ప్రాజెక్టు ఉద్యోగులకు, గుమాస్తాలకు, లోనే 500 అడుగుల ఎత్తున వున్న ఒక రా కార్మికులకు ఉద్దేశించిన వేర్వేరు భవనాలతో ఈ పట్టణాన్ని ఏర్పాటు చేస్తారు.

(మిగతా 2 వ పేజీలో)

"కళ్లు మూసుకుని ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను ఆమోదించవలసిందే"

—ఆచార్య కృపలానీ అభిప్రాయం

మదీపుర, అక్టోబర్ 12—

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను "కళ్ళు మూసుకొని" ఆమోదించవలసి వుంటుందని ప్రజా-సోషలిస్టు నాయకుడు ఆచార్య జె. బి. కృపలానీ పత్రికా విలేకరులకు చెప్పారు.

ఆయన యింకా యిలా అన్నారు:—

"కమిషన్ నియమకానికి ప్రజలు అభ్యంతరం చెప్పనప్పుడు, ఆ కమిషన్ సభ్యుల నిష్పాక్షికతను శంకించనప్పుడు, ఆ కమిషన్ వారు పక్షపాతం లేకుండా చేసిన నిర్ణయాలను వారిప్పుడెలా కాదనగలరు? ఈ కమిషన్‌లో పూర్తిగా నిష్పాక్షికులైన వారు కలరని నాకు తెలుసు"

అఖిలభారత ఫార్వర్డ్ బ్లాకు కార్యదర్శి శ్రీ ఆర్. ఎస్. రుయ్కర్ నాగపూర్‌లో మాట్లాడుతూ రాజప్రముఖ్ పదవులను రద్దు చేయాలన్న సిఫారసు నిజంగా ప్రశంసనీయమే నని అన్నారు. ప్రజల భాషా ప్రయుక్త రాష్ట్ర వాంఛను కమిషన్ పూర్తిగా గుర్తించలేదని, మరాటీ, పంజాబీ, తెలుగు భాషల వారికి చాలా అన్యాయం చేసిందని విమర్శించారు కూడా.

లోక్ సభలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ ఎ. కె. గోపాలన్, కలకత్తా నుంచి ఒక ప్రకటనచేస్తూ, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులకు హర్షాన్ని ప్రకటిస్తూ భాషా ప్రాతిపదికపై కొత్త రాష్ట్రాల నిర్మాణాన్ని సిఫారసు చేయనందుకు విచారాన్ని ప్రకటించారు. రాష్ట్రాల మధ్య తేడాలను, రాజప్రముఖ్ పదవులను రద్దుచేసి నందుకు సంతోషాన్ని తెలియజేస్తూ ఢిల్లీ మణిపూర్, అండమాన్ దీవులను కేంద్ర పాలిత ప్రాంతాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. త్రిపుర సంస్థానాన్ని అస్సాం రాష్ట్రంలో విలీనం చేయక, ప్రత్యేక రాష్ట్రంగానే వుంచవలసిందని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు.

వాగనచెర్రీలోని నాయర్ సర్వీసు సొసైటీకి డిశెంబర్ 24 వ తేదీన ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ ప్రారంభోత్సవం జరుపగలరని కొట్టాయం వార్త.

(3 వ కాలం తరువాయి)

మాత్రమేనని, ఈ సత్యాన్ని ఫజల్ ఆలీ కమిషన్ గుర్తించడం చాల అభినందనీయమని ఆయన అన్నారు. తుంగభద్ర ఆంధ్ర ప్రభుత్వం చేతిలో వుంటేనే దాని ఆర్థిక లక్ష్యం నెరవేరగల దన్నారు.

భాషాదురభిమానాల మీదగాక, ఆర్థిక, పరిపాలనా కారణాలమీద, జాతీయ దృక్పథంతో తమ సిఫారసులను ఆధార పరిచిన ఫజల్ ఆలీ కమిషన్ వారు చాల అభినందనీయులని అంటూ, ఈ దృక్పథంతోనే నాయకులు తమతమ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన ఉద్బోధించారు.

తిరువాన్‌కూర్-కొచ్చిన్ మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య ప్రతిపాదన త్రోసివేత

తిరువేంద్రం, అక్టోబర్ 13—

తిరువాన్‌కూర్-కొచ్చిన్ యూనియన్ మంత్రివర్గంపై రివల్యూషనరీ-సోషలిస్టు పార్టీ నాయకుడు టి. కె. దివాకరన్ ప్రతిపాదించిన విశ్వాసరాహిత్య తీర్మానం నేడు అసెంబ్లీలో త్రోసివేయబడింది.

తీర్మానానికి అనుకూలంగా 16 వోట్లు, ప్రతికూలంగా 61 వోట్లు వచ్చినవి.

నేటి ఉదయం తీర్మానంపై అసెంబ్లీ చర్చను ప్రారంభించింది.

8 మాసాల ... అధికారాన్ని ... విధిగా ... గిరి మంత్రివర్గం ... గతి వాదకులను ... పరిపాలనపై ఎన్ని ...

ప్రతిపక్షాలు కమ్యూనిస్టు, రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ, కె. యస్. పి. పి యస్. పి. పార్టీల సభ్యులు అందరు ఒక స్వతంత్రుడు కూడా ప్రతిపాదనకు అనుకూలంగా వోటు చేశారు.

మరొక స్వతంత్ర సభ్యుడు ప్రభుత్వానికి అనుకూలంగా వోటు చేశాడు. మూడవ స్వతంత్ర సభ్యుడు సభలోకి రాలేదు.

మా వద్ద కొత్తవి పాతవి గోనెసంచులు, హెస్సియన్ గుడ్డ, నెల్లిమర్ల మరియు కలకత్తా జనుము ట్వయిను, అమ్మకానికి దొరకును.

Telegram: THIYAGAM. P B No 551.

మీకు కావలసిన వాటికి వ్రాయండి:

ఎస్. ఎస్. అండ్ ఎం. మయాండి నాడార్

గన్నీ మర్చంట్సు

హెడ్డాఫీసు: 24, కల్మండపం రోడ్డు, మద్రాసు-13. ఫోన్: 5o101

బ్రాంచి ఆఫీసు: 110, ఆదియప్ప నాయకన్ వీధి, మద్రాసు-1. ఫోన్: 2238

ఆంధ్రదేశ పొగాకు రైతుల ప్రత్యేక మహాసభ

15—10—55 శనివారం

మధ్యాహ్నం 12-30 గంటల నుండి

గుంటూరు ఏకా దండయ్యపంతులు హాలులో జరుగును.

అధ్యక్షులు—శ్రీ కొత్త రఘురామయ్యగారు

ఆంధ్రప్రభుత్వం వర్జీనియా పొగాకుపై విధించిన కొనుగోలు పన్ను వలన రైతులకు జరుగు నష్టము నివారించుటకు తగు సాధనోపాయముల గురించి చర్చింపబడును. కనుక ముఖ్యముగా వర్జీనియా పొగాకు రైతులందరు తప్పక దయచేయ ప్రార్థన

బాచిన సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రరాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సంఘం.



ఈస్టర్న్ స్టార్

పల్లెటూరిలోని గుంటమిట్టల రోడ్డుమీదనైనా బస్తీలోని సాఫీ రోడ్డుమీదనైనా అన్ని పరిస్థితుల్లో ఈస్టర్న్ స్టార్ బాగా నడుస్తుంది. అనుభవపూర్వకమైన జర్మన్, బ్రిటిష్, ఇండియన్ సాంకేతిక ప్రవీణుల పరిశీలన క్రింద చేయబడిన ఈ సైకిల్ మార్కెట్టులో శ్రేష్ఠమైనది.

ఈస్టర్న్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సోనేపెట్, పంజాబ్ వారి తయారీ

ఏజంట్లు: ప్రకాశ్, గన్నవరం, సిల్వండర్, ఢిల్లీ

నేడే విడుదల

భరతనాట్య కళావైదగ్ధ్యం-దాని లయ లాలిత్యం-భంగిమ విలాసం-మహోజ్జ్వల సంపద-సమ్మోహకరమైన టెక్నికలర్‌లో

14-10-55 మద్రాస్ మిడ్‌లాండ్‌లో సా. 6-15 గం. ల ప్రదర్శనమునకు మరియు బ్రాడ్వే టాకీస్‌లో రాత్రి 9.45 గం. ల ప్రదర్శనమునకు ఈ చిత్రం ప్రొడ్యూసర్-డైరెక్టరు శ్రీ వి. శాంతారాం చిత్రంలో నటించిన తారాగణంతో స్వయంగా రంగస్థలంమీద హాజరవుతారు

నటీనటులు: సంధ్య, గోపీకృష్ణ, దాతె, మనోరమ, భగవాన్

దిగువ కేంద్రాలలో

మిడ్‌లాండ్ / బ్రాడ్వే	మద్రాసు	పారడైస్	-	సికింద్రాబాద్
		ప్రభాత్	-	బెంగుళూరు
		లీలామహల్	-	విజయవాడ
ప్రభాత్	- హైదరాబాద్	సరస్వతి	-	విశాఖపట్టణం

మద్రాసు – బెంగుళూరు – హైదరాబాదులో ఎగువ తరగతులకు ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చును.

రిజర్వేషనులు చురుకుగా జరుగుతున్నవి-వెంటనే బుకింగ్ చేసుకోండి

డిస్ట్రిబ్యూటర్లు: అలంకార్ చిత్రా లిమిటెడ్, బెంగుళూరు-సికింద్రాబాద్; ఆంధ్రకు: విజయా పిక్చర్స్, విజయవాడ.

మద్రాసు కేసినో ఆఖరు వారము
రోజుకు 2 ఆటలు...సా 6, రా 9-45 గం.
వినోదాలు గొప్ప ఈ శ్రేష్ఠ చిత్రము
కన్యాశుల్కము (తెలుగు)
సావిత్రి—ఎన్. టి. రామారావు

Iris Inks
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్,
మద్రాసు-4 — బెంగుళూరు-3



SPECIAL PUJA CONCESSIONS

KNOW YOUR TOP RANK LEADERS

		Price Rs As
1	Leader by Merit Sardar Patel and his ideas (Complete Voluminous history with Pictures)	5 8
2	The Great Daughter of India Mrs. Vijay Laxmi Pandit (Complete voluminous history with Pictures)	5 8
3	Quit India	2 0
4	India on the March (Jawahar Lal Nehru)	6 8
5	Life of Pt Nehru (Complete voluminous history with pictures)	7 8
6	Subhas Bose and his ideas (Complete voluminous history with pictures)	5 8
7	Important Speeches of Pt Nehru with Pictures	6 8
8	I Impeach Beverly Nicol	6 12
9	India Steps Forward The Story of Cabinet Mission with Pictures	6 8
10	Important Speeches of Subhas Bose with illustrated pictures)	7 8
11	Col Lakshmi A woman fighter with illustrated pictures	1 4
12	How to study for your Exam	2 0
13	Red Fugitive Jai Prakash Narain -Complete history with pictures	3 8
14	Jawahar Lal Nehru Autobiography (Complete history with pictures)	4 8

25% Reduction in individual orders and 33% on orders valuing more than Rs 50/- Postage extra Wanted Agents Stockists everywhere on liberal terms

NATIONAL PUBLISHERS,
Ram Durga Building,
Jawahar Nagar, Delhi-8

ముఖ్యమయిన గమనిక

ఈ దిగువ కనుపరచిన కడప చెవుల వెంకటసుబ్బయ్యశెట్టి కొమారుడు, చెవుల సుబ్బరాజాశెట్టికి యెవరయినా యింతకుముందు అప్పులు యిచ్చివుండినా యింకమీద యిచ్చిన బాకీలకు మేము ఎటువంటి జవాబుదారులముకాము అని కంఠీతముగా తెలుపడమయినది. ఇట్లు.

కడపచెవుల వెంకటసుబ్బయ్యశెట్టి
కొమారుడు రామనాధంశెట్టి.
నెం. 17/71, వై. వి. స్ట్రీట్, కడప.

భారత ప్రభుత్వము

ఆహార & వ్యవసాయ శాఖ

టెండరు నెం. "XIX"

బియ్యం/ధాన్యముకు

మద్రాసు, తిరువాన్కూరు-కొచ్చిన్ స్టేట్సులో దిగువ తెలిపిన ప్రకారం, సెంట్రల్ రిజర్వు గిడ్డంగులనుండి బియ్యం/ధాన్యం కొనడానికి కొనుగోలు దారులనుండి సీలు చేసిన టెండర్లు మద్రాస్‌లోని భారత ప్రభుత్వం రీజనల్ డైరెక్టరు (ఆహారశాఖ) గారికి చేరుకోబడును. ఎగువ అంకెలు టన్నులలో. యివ్వబడినవి:... నార్త్ ఆర్కాట్ జిల్లా-500, సేలం-420, కోజికోడ్-750, కోయంబత్తూరుజిల్లా 1130, ఆలెప్పి-1000, కోయిలోన్ 1000, మట్టంచేరి 5000, త్రిచూర్-1000, తిరువనంతపురం-1000, కడలూరు-2000, నాగపట్టణం-2000, ట్యూటికోరన్-2000, మద్రాసు హార్బరు-2000, మొత్తము 19,500 టన్నులు. టెండర్ల నిర్ణీత టెండరు ఫారంలలో రీజనల్ డైరెక్టరుకు 21-10-55 లోగా చేరవలెను. అమ్మకపు షరతులు నిబంధనలుగల టెండరు ఫారములు సెట్టు 1 కి రు. 2/-ల నగదు చెల్లింది (ఈ సొమ్ము వాపసు చేయబడదు) మద్రాసు 14, రాయపేట, నం. 41 పైక్రాఫ్ట్సురోడ్డునందలి రీజనల్ డైరెక్టరు (ఆహారశాఖ)గారి ఆఫీసులో పొందవచ్చును. ఏ టెండరునైనా అత్యధికమైనదిగాని అంగీకరింపబడదు.

ఎపి. 502 (35)

కోనార్క్ రాముడు ప్రధాన నెహ్రూ ప్రారంభోత్సవం

కలకత్తా, అక్టోబర్ 12— ఒరిస్సా రాష్ట్రం లోని హజారిబాగ్ జిల్లాలో నిర్మించబడిన కోనార్ రాముడు ప్రధాని నెహ్రూ అక్టోబర్ 18 వ తేదీన ప్రారంభోత్సవం జరుపుతారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మొదటి పథకంలో నిర్మించబడినది. నాలుగు దామోదర్ లోను ఇది రెండవది.

ఆంధ్రప్రభ
1955 అక్టోబర్ 14, శుక్రవారం

దక్షిణాఫ్రికా

జాత్యహంకార విధానాలను గత వత్సరంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంత చురుకుగా అమలుజరిపి వుండకపోవచ్చు. కాని, ఇంతమాత్రంచేతనే దాని వైఖరిలో కొంత మార్పు వచ్చిందని తీర్మానించుకొనడానికి వీలులేదు. దక్షిణాఫ్రికా జాత్యహంకార విధానాల పరిశీలనకు మిత్రరాజ్యసమితిచె నియమించబడిన విచారణ సంఘం వారైనా ఇట్టి తీర్మానానికి రాలేదను కోండి. అయితే, శ్వేతేతర జాతులకు విరుద్ధంగా తాను చేసిన శాసనాల ప్రకారం చర్య గైకొనడంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొంత తటాపటాయించినట్టుగా, కొంతవరకు మందకొడితనాన్ని చూపించినట్టుగా కానవచ్చినందున, తన విధానాల న్యాయాన్యాయాలను గురించి, లేదా, వాటి సాధ్యాసాధ్యాలను గురించి దానికి ధర్మసందేహాలు కలిగినవేమోనని విచారణ సంఘం అనుమానిస్తున్నది. మిత్రరాజ్యసమితి లక్ష్యాలపట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వ వైఖరి కొద్దిగానైనా మారడం ప్రారంభమైనదేమోనని తాను చిత్తశుద్ధిపూర్వకంగా ఆశిస్తున్నట్టు అది పేర్కొన్నదికూడా.

కాని, విచారణ సంఘం స్వయంగా స్పష్టపరచినట్టు, జాతి విచక్షణను ఒక ధర్మసూత్రంగా—భగవదుద్దిష్టమైన ధర్మసూత్రంగా—దక్షిణాఫ్రికా ప్రభుత్వం భావిస్తున్నది. "అడుసు త్రొక్కడం—కాలు కడగడం" అనే సూత్రాన్ని పాటించడంలో తనకు తానే సాటిగా వ్యవహరిస్తున్నది. వండి వార్చిన అన్నాన్ని తిరిగి బియ్యం కింద మార్చగలనన్న భ్రమకు లోనైనట్టు అది నడచుకొంటున్నది. వెంటనే కాకపోతే, ఏనాటికో ఒకనాటికి, శ్వేతేతరులకు సయితం వోటింగు హక్కు నివ్వక తప్పదని మాటవరసకైనా అది ఒప్పుకోవడంలేదు. శ్వేతేతరులకు శాసనసభలలోను, సలహా సంఘాలను పోలిన ఇతర సంస్థలలోను శ్వేతేతరులే ప్రాతినిధ్యం వహించాలనడం ఎవరి దృష్టిలోనైనా న్యాయం కావచ్చునేమోగాని, దాని దృష్టిలో మాత్రం కాదు. ఇంత విడ్డూరంగా ప్రపంచంలో నేడు మరే ప్రభుత్వం సంచరించడం లేదని కూడా విచారణ సంఘం మొగమోటమి లేకుండా వ్రాసింది. అయినప్పుడు, జాత్యహంకార విధానాలు గత వత్సరంలో అంత చురుకుగా అమలు జరపలేదు కాబట్టి, దక్షిణాఫ్రికా ప్రభుత్వ వైఖరిలోని కొంత మార్పు వచ్చిందని—లేదా కొంత మార్పురావడం ప్రారంభమైందని—ఎలా అనుకోగలము?

దాని వైఖరిలో ఏమీ మార్పు రాలేదనడానికి దాని ప్రధాని మొన్న చేసిన ఒక ప్రసంగమే తిరుగులేని తార్కాణం. ప్రిటోరియాలో 10 వ తేదీని ప్రసంగిస్తూ, దక్షిణాఫ్రికాపై శ్వేత ప్రాబల్యం చెక్కు చెదరకుండా మిగలాలంటే, శ్వేతములు మధ్య సమైక్యత అత్యవసరమని హెచ్చరించాడు. దీన్నిబట్టి శ్వేతతరులను—వారిదే దక్షిణాఫ్రికాలో మెజారిటీ—ఓవిధంగా అధఃపాతాళానికి అణచివేసి శ్వేతముఖుల ప్రాబల్యాన్ని కాపాడాలనే చింతతప్ప మరొకటి మిస్టర్ స్ట్రయిడామ్‌కు లేదని సువిదితంకాదా?

ఏమైనా, సమితి లక్ష్యాలకే కాక, అది నిర్వచించిన మానవ స్వత్వాలకుకూడా వంగకరంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం సంచరిస్తున్నదనే విషయమై సమితి విచారణ సంఘం సందేహమేమీ వెలిబుచ్చలేదు కాబట్టి, పైగా ఇదే అభిప్రాయానికి వచ్చిన విచారణ సంఘాల నివేదికలలో నిన్నటిది మూడవది కాబట్టి, ఇకమీదటకూడా దక్షిణాఫ్రికాలో జాత్యహంకార విధానాల స్వైర విహారాన్ని సహించడం తన మనుగడకే ఒక ముచ్చు కాగలదని సమితి గుర్తించాలి. నిరసనపూర్వకమైన, లేదా, సలహాతో కూడిన ఏదో ఒక తీర్మానాన్ని చేయడంతో అది మరి సంతృప్తి చెందరాదు. తన సరిహద్దుల లోపల మెజారిటీ నొక్కిను "పలి" అని వ్రాస్తున్న దక్షిణాఫ్రికా పరిపాలక వర్గాన్ని నభ్యతా ప్రపంచంనుంచి వెలి వేయడం తప్ప దాన్ని దారికి తీసుకురావడానికి ఉపాయం లేదు. ఇది తీవ్ర సూచన కావచ్చు. కాని, తీవ్ర రుగ్మతకు తీవ్రతగల ఔషధాన్ని వాడక తప్పుతుందా?

గోవాకు పాకిస్తాన్ సహాయం

సుహ్రావర్ది అభయం

బెల్గాం, అక్టోబరు 11— గోవా విమోచన సమస్యను అధిగమించడంలో పాకిస్తాన్ సాధ్యమైనంతగా సహాయపడగలదని పాకిస్తాన్ అవామీలీగ్ నాయకుడు మిస్టర్ సుహ్రావర్ది ఇటీవల గోవాలో ఒక సంబంధీకులతో చెప్పినట్లు తెలుస్తున్నది.

శ్రీకాకుళంలో తుపాన్ బీభత్సం

శ్రీకాకుళం, అక్టోబర్ 11—నిన్న మధ్యాహ్నం యిక్కడ ప్రారంభమైన పెనుగాలి రాత్రి పది గంటలకు తుపానుగా మారింది. నేటి తెల్లవారుజామువరకు వీచింది. గాలివేగం భయంకరంగా వుంది.

అనేక పూరిళ్ల కప్పులు ఎగిరిపోయినవి. పెద్దపెద్ద చెట్లు పడిపోయినవి. రోడ్లమీద చెట్లు పడివుండడంవల్ల రాకపోకలకు అవరోధం కలిగింది. శ్రీకాకుళం, నరసన్నపేట పెళ్ళవలసిన బస్సులు ఆగిపోయినవి.

స్కూలు నడుపబడుతున్న పూరిల్లు ఒకటి కూలిపోయింది.

బలగా గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తుమ్మరం ఇళ్ళు పూర్తిగా తగులబడిపోయినవి.

తంత్రీ ప్రసారాలకు అవరోధం కలిగింది. విద్యుచ్ఛక్తి సంపూర్ణ నిలిచిపోయింది. తెల్లవారేసరికి పట్టణంలో కూలిపోయిన చెట్లతో, పడిపోయిన ఇళ్లతో పట్టణం బీభత్సం గాడినది.

అహ్మదాబాద్, అక్టోబర్ 12-అధికార భాషా విచారణ సంఘం ఇండియా ప్రభుత్వానికి వచ్చే జూలై నెలలోగా నివేదికను సమర్పించగలదని కమిషన్ ప్రతినిధి ఒకరు అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఫెర్రో-మాంగనీస్ ఫ్యాక్టరీ

స్థాపనకు ఢిల్లీచే లైసెన్సు మంజూరు

నాగపూరు, అక్టోబర్ 13— శ్రీకాకుళంజిల్లాలో ఫెర్రో-మాంగనీస్ ఫ్యాక్టరీ స్థాపనకు ఇండియా ప్రభుత్వం ఒక కంపెనీకి లైసెన్సు మంజూరు చేసినట్టు తెలియవచ్చింది.

ఏడాదిలో 30,000 టన్నుల ఫెర్రో-మాంగనీసును తయారు చేయడానికి అనువైన ఫ్యాక్టరీ నెలకొల్పబడగలదని భావింపబడుతున్నది. 1957 వ సంవత్సరం మధ్యనుంచి ఈ కొత్త ఫ్యాక్టరీ పనిచెయ్యగలదని తెలుస్తున్నది.

ఈ ఫ్యాక్టరీ స్థాపనకు మెసర్స్ రావు బహదూర్ శ్రీ రామదుర్గాప్రసాద్ (తుంసార్) కంపెనీకి ఇండియా ప్రభుత్వం లైసెన్సు యిచ్చినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. మాంగనీస్ ఎగుమతిచేసే కంపెనీలలో ఇదొక ముఖ్యమైన కంపెనీ.

యంత్రాలు, తదితర పరికరాల సప్లయి కోసం నార్వేలోని మెసర్స్ ఎలెక్ట్రో కోమిస్క్ కంపెనీకి ఇదివరకే ఆర్డర్లు యివ్వబడినట్టు తెలుస్తున్నది.

(1 వ పేజీ తరువాయి)

మిట్టమీద కార్మికుల కోసం 2,000 కట్టడాలు కడతారు. వానికి కొంచెందూరంగా వున్న మరొక మిట్ట మీద సిబ్బందికి ఉద్దేశించిన కాలనీ వుంటుంది. ఈ రెండింటికీ మధ్యగా, దూరాన ప్రాజెక్టు స్థలం కనిపించేటట్టుగా ఆఫీసు భవనాలు వుంటాయి.

కార్మికుల కాలనీకి, సిబ్బంది కాలనీకి కూడా వేర్వేరుగా మార్కెటింగ్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కార్మికుల కాలనీలో ప్రత్యేకంగా నాటకాలు వగైరాలు వేసుకొనడానికి అనువుగా బహిరంగ స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.

మొత్తం ఈ కాలనీలు, ఆఫీసు భవనాలు కూడా ప్రాజెక్టు ప్రాంతానికి నాలుగు నుంచి ఆరు ఫర్లాంగుల దూరంలో యిముడ్పట్ల ఏర్పాటు చేస్తారు.

గోదావరి వరదల సమాచారం

సేకరణకు బ్రాడ్‌కాస్టింగ్ శాఖవారి ఏర్పాట్లు

కర్నూలు, అక్టోబర్ 13—రేడియో-టెలిఫోన్ సౌకర్యం ద్వారా, గోదావరి నది వరదల హెచ్చరికను చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాడ్‌కాస్టింగ్ శాఖవారు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. ఈపథకం ప్రకారం భవనాల నిర్మాణం, పరికరాలు, యంత్రాలు అమర్చడం, మొత్తం గోదావరి జిల్లాలోని దొమ్మగూడెం నుంచి, 110 మైళ్ళ దూరంలోవున్న ధవళేశ్వరానికి వైర్‌లెస్ ఏర్పాట్లుమొత్తం 80 వేల రూపాయలు ఖర్చుకాగలదని అంచనా వేస్తున్నారు. మారేడుమిల్లిలో ట్రాన్స్‌మిటింగ్ రిసీవర్ సప్లయి, దాని ద్వారా 'సిగ్నల్ చేస్తారు. 2,518 అడుగుల ఎత్తునవున్న మారేడుమిల్లి దిగువను "సంబ్రోడ్డు సెంటరు" ఏర్పాటు చేస్తారు.

ఇందుకు సంబంధించిన సర్వే కార్యక్రమం గత జూన్, జూలైలలో పూర్తిచేశారు. అత్యవసరంగా రేడియో టెలిఫోన్‌ను ఏర్పాటుచేసి మొన్నవచ్చిన గోదావరి వరదలలో ఈ విధానంగా అనుభవమై చూశారు. పూర్తి స్థాయిలో ప్రత్యక్షమైన ఏర్పాట్లు చేయడం పూర్తికాగలదని అంచనా. జూన్-అక్టోబర్లలో వచ్చే వరదలలో మాత్రమే ఈ రేడియో-టెలిఫోన్ ఏర్పాటు పనిచేస్తుంది.

పంజాబ్‌లో వరద నష్టం

1000 మందిమరణం; కోట్లకొలది ఆస్తి నష్టం

చండీఘడ్, అక్టోబర్ 13—పంజాబ్‌లో వరదలలో వెయ్యిమందిదాకా మరణించి వుంటారని భయపడుతున్నట్టు నేడు పంజాబు విద్యాశాఖామంత్రి జగత్‌నారాయణ్ పత్రికావిలేకరులకు చెప్పారు.

వరదపీడిత ప్రాంతాలలో పర్యటించివచ్చిన పంజాబ్‌మంత్రి నేడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వేలకొలది పశువులు చచ్చిపోయి వుంటవన్నారు.

పంటలకు, ఆస్తిపాస్తులకు సంభవించిన నష్టం కనీసం నూరుకోట్లవరకు వుండగలదన్నారు.

బళ్ళారికి వెళుతున్న గూడ్సు బండికి ప్రమాదం

కారణం విద్రోహ చర్య కావచ్చునట

బళ్ళారి, అక్టోబర్ 13—బళ్ళారికి వస్తున్న గూడ్సుబండి కొలగల్, వడుతని స్టేషన్ల మధ్య నేటి తెల్లవారు జామున పట్టాలు తప్పుడం వల్ల ఆరు వాగనులు, రెండు బోగీలు పడిపోయినట్టు వార్త వచ్చింది.

ఈ ప్రమాదానికి విద్రోహచర్యే కారణమని అనుమానింపబడుతున్నది.

ఈ సైనులో మూడు రైలు బద్దెలు తీసి వేయబడి, దూరంగా విసిరి వేయబడి వున్నాయి. ఇది రాయదుర్గ-బళ్ళారి మార్గంలో జరిగింది. ప్రాణనష్టం వున్నట్టు లేదు.

తెలుగులో అసెంబ్లీ కార్యక్రమం

ఆంధ్ర ప్రభుత్వోద్యోగుల చర్య

కర్నూలు, అక్టోబర్ 12—తెలుగులోనే అసెంబ్లీ కార్యక్రమం ... నిర్వహించడానికి ... గురించి, డిప్యూటీ స్పీకర్ శ్రీ పుల్లారెడ్డిగారి అధ్యక్షతను నేడిక్కడ జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సమావేశంలో చర్చలు జరిగినవి. ... నిబంధనలను ... తెలుగులో ... జరపాలని ... నెల 29 వ తేదీన ఆంధ్ర అసెంబ్లీ ... తీర్మానాన్ని ... ఉద్యోగులు ... అమలు జరుపుటకు విధానమే.

పృథ్వ వీరులకు సన్మానం

మద్రాసు, ఆగస్టు 13-వచ్చే రిపబ్లిక్ దినోత్సవం నాటికి నూరేళ్లు, అంతకు మించి వయస్సు వుండగల మాజీ సైనికులను సన్మానించడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజున ఢిల్లీలో జరిగే విన్యాసాలలోను, నృత్య వినోదాలలోను వారిని ప్రత్యేకమైనచోట కూర్చుండబెట్టి ఘనంగా ప్రభుత్వం సన్మానించగలదు. నవంబరు ఒకటవ తేదీలోగా ఇందుకు అర్హులైనవారు తమ చిరునామాలు మాజీ సైనికుల సంఘాలకు తెలియజేయాలి.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులలో మార్పులు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి శ్రీ నిజలింగప్ప విజ్ఞప్తి

బెంగుళూరు, అక్టోబర్ 12— రాష్ట్ర పునర్నిర్మాణ సంఘంవారి సిఫారసులలో ఎవరికైనా అనవసరంగా అన్యాయం జరిగిన సందర్భాలుంటే, అటివాటిని సర్దుబాటు చెయ్యడానికి అన్నివిధాలా కృషి చెయ్యబడగలదన్న హామీ ఇవ్వబడాలని నేడు శ్రీ ఎస్. నిజలింగప్ప (ఎం. పి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కోరారు.

కమిషన్ సిఫారసులు కొంత అన్యాయంగా వున్నట్టు, హేతు యుక్తంగా లేనట్టు, అసమంగా వున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న సందర్భాలలో అట్టి వానిని సరిదిద్దడానికి ప్రయత్నం చెయ్యాలని, ఆ విధమైన హామీని ఇవ్వాలని ఆయన వర్కింగ్ కమిటీని కోరారు.

కాంగ్రెస్ అధ్యక్షునికి ఒక లేఖ వ్రాస్తూ మొత్తంమీద కమిషన్ సిఫారసులు ఆమోదించదగినవిగా వున్నాయని శ్రీ నిజలింగప్ప పేర్కొన్నారు. కొంతగరిష్ఠ ఇతర ప్రత్యేకత గలకొన్ని ప్రాంతాల విషయంలో మాత్రం వారి ప్రతివాదాలు బైలుదేరతాయన్నారు. అయితే, కాలంగాని, రాజకీయపు ఒత్తిడిగాని పరిష్కరించలేని సమస్యలు కొన్ని వుంటాయని, సరిహద్దుల సమస్య అటువంటిదేనని, దీనిని పరిష్కరించడానికి సరిహద్దు కమిషనులను నియమించడమే మంచి పద్ధతి అని ఆయన వివరించారు.

మైసూరుతో కర్నాటక

మైసూరుతో కలిపి కర్నాటక రాష్ట్ర నిర్మాణానికి కమిషన్ చేసిన సిఫారసు చాల బాగున్నదని శ్రీ నిజలింగప్ప పత్రికా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. అయితే, చుట్టు ప్రక్కల గల కొన్ని కన్నడ ప్రాంతాలను కర్నాటక రాష్ట్రంలో చేర్చాలని సిఫారసు చెయ్యకపోవడం శోచనీయం మన్నారు. ముఖ్యంగా బళ్ళారి ప్రాంతాన్ని తిరిగి ఆంధ్రలో చేర్చడానికి కమిషన్ ఇచ్చిన కారణాలు బలంగా లేవన్నారు.

అయినా, ఈ సిఫారసులను ప్రశాంతంగా పరిశీలించవలసి వున్నదని, కోపతాపాలకు, ప్రదర్శనలకు ఇది సమయంకాదని ఆయన అన్నారు.

మహారాష్ట్ర నిర్మాణంకోసం నిరశనవ్రతం ప్రారంభిస్తానని లోగడ తాను చేసిన ప్రకటనను అమలుపరచవద్దని శ్రీ శంకరరావ్ దేవ్‌కు శ్రీ నిజలింగప్ప విజ్ఞప్తి చేశారు.

రెండు కర్నాటక రాష్ట్రాలు కావాలని మైసూరులో బైలుదేరిన ఉద్యమానికి కారణమేమిటో తనకు తెలియడంలేదని ఆయన అన్నారు. ఈ ఉద్యమం ఇంత ఆలస్యంగా ఇప్పుడు బైలుదేరడం ఆశ్చర్యంగా వున్నదన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రమూ ఒక భాగమేనని, ఏ రాష్ట్రానికి ప్రత్యేక వ్యక్తిత్వం అంటూ ఏదీలేదని ఆయన ఉద్ఘాటించారు. తన వ్యక్తిత్వం పోటున్నదని ఏ రాష్ట్రమూ బాధపడనక్కర లేదన్నారు.

రాజప్రముఖులను రద్దుచెయ్యాలన్న సిఫారసు రాజ్యాంగానికి అనుగుణంగా వున్నదని అంటూ, "వి, సి" రాష్ట్రాల పార్లమెంటు సభ్యుల పరిషత్తు చేసిన తీర్మానాలన్నిటిని కమిషన్ అంగీకరించడం బాగున్నదన్నారు. వీలైన చోట్ల రాజప్రముఖులనే రాష్ట్ర గవర్నరులుగా నియమించవచ్చునని అంటూ, కర్నాటక రాష్ట్రానికి మైసూరు రాజప్రముఖ్ గవర్నరు కావడం బాగుంటుందన్నారు.

"ఆంధ్రకు కోలారు"

కోలారు జిల్లాలోని తెలుగు ప్రాంతాన్ని ఆంధ్రలో చేర్చాలని, బెల్గాంలోని మహారాష్ట్ర ప్రాంతాన్ని మహారాష్ట్రంలో చేర్చాలని మొదటినుంచి కమ్యూనిస్టుపార్టీ కోరుతూనే వున్నదని నేడు కర్నాటక రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ ఎస్. ఎల్. ఉపాధ్యాయ ఒక ప్రకటన చేశారు.

అయితే, బళ్ళారిలోని మూడు తాలూకాలు మించిన ప్రాంతాన్ని ఆంధ్రలోచేర్చాలన్న సిఫారసుబాగాలేదని ఆయన విమర్శించారు. కానర గోడ్ తాలూకాను కేరళలో చేర్చాలని ... ఆయన విమర్శించారు. మొత్తం మీద కర్నాటక రాష్ట్ర నిర్మాణాన్ని కమిషన్ సిఫారసు చెయ్యడం కన్నడ ప్రజలు గర్వింపదగినదన్నారు.

సర్దారుని ఉందును, సిద్దాపుర తెలంగాణాను ... కమిషన్ సిఫారసుచేసిన కర్నాటక రాష్ట్రంలో ఏమను అంగీకారం ... ఒంటరిగా ... అన్నారు.

మైసూరు మంత్రివర్గ పరిస్థితి

మైసూరును కర్నాటక రాష్ట్రంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ చిన్న ముగ్గురు మైసూరు మంత్రులు చేసినప్రకటన నేడు మైసూరు ...

అసెంబ్లీలో విరామ తీర్మానానికి కారణమైంది.

ముగ్గురు మంత్రులు శ్రీ ఏ. జి. రామచంద్రరావు, శ్రీ మంజప్ప, శ్రీ చన్నయ్యగార్లు చేసిన ప్రకటన మంత్రి వర్గం సమష్టి బాధ్యతకు భంగం కలిగిస్తున్నదని, దీనిని గురించి చర్చించాలని పి. ఎస్. పి. ప్రతిపక్ష సభ్యుడు శ్రీ జె. మహమ్మద్ ఇమాం విరామ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఈ తీర్మానంపై రేపు చర్చ జరగగలదని స్పీకరు శ్రీ రుద్రప్ప ప్రకటించారు.

శ్రీ డి. వెంకటరామయ్య కౌన్సిల్‌లో ప్రతిపాదించిన ఇటువంటిదే ఒక తీర్మానం మీద కూడా రేపు చర్చ జరగగలదు.

"దేశ సమైక్యం కాపాడాలి"

కర్నూలు సభలో మిస్టర్ అబీద్ ఆలీ హితవు

కర్నూలు, అక్టోబర్ 11—దేశీయులందరు తాము వివిధ ప్రాంతాలకు చెందినవారమని కాక, భారత దేశీయులమనే దృష్టితో వ్యవహరించాలని ఇండియా కార్మికశాఖ డిప్యూటీ మంత్రి మిస్టర్ అబీద్ ఆలీ యిక్కడ జరిగిన బహిరంగ సభలో వక్కాణించారు.

అంతకుముందు కర్నూలుజిల్లా కాంగ్రెస్ సంఘం అధ్యక్షుడు శ్రీ వి. వెంకటసుబ్బయ్యగారు విశాలాంధ్ర నిర్మాణం వాయిదా పడిసందుకు ఆశాభంగం ప్రకటించిన విషయమై ప్రస్తావించి మిస్టర్ అబీద్ ఆలీ యిలా అన్నారు:—

"మనం ఏదో ఒక ప్రాంతానికి చెందినవారమని భావిస్తే దేశం బలహీనమౌతుంది. మహా భారతకాలం నుంచీ ఈనాటివరకు భారతదేశం ఏకఖండంగానే వున్నది. దానికి మనం భంగం కలిగించకూడదు.

"ప్రజలు కాంగ్రెసును అధికారంలోకి పంపడమే కాక, దేశసౌభాగ్య సాధనలో కాంగ్రెసును గట్టిగా బలపరుస్తూ వుండాలి.

"కాంగ్రెస్‌వారు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోడం లేదనే విమర్శ సరికాదు. అధికారంలోవున్నా, లేకపోయినా కాంగ్రెస్‌వారు ప్రజలకు సేవచేస్తూనే వుంటారు."

అంతకుముందు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు అధ్యక్షస్థానంనుంచి మిస్టర్ అబీద్ ఆలీకి స్వాగతం చెబుతూ, మిస్టర్ అబీద్ ఆలీ కూలీవలె జీవితం ప్రారంభించారని, కేవలం స్వయంకృషి వల్ల ఈ అంతస్థకు వచ్చారని పేర్కొన్నారు.

ఆంధ్ర వెనకబడిన వర్గాల సంఘం అధ్యక్షుడు శ్రీ ఎస్. శంకరయ్యగారు ఆ సంఘం తరఫున మిస్టర్ అబీద్ ఆలీకి ఒక మెమొరాండం అందజేస్తూ, వెనకబడిన వర్గాల కమిషన్ సిఫారసులను వెంటనే అమలు పరచాలని కోరారు.

కర్నూలుజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వి. వెంకటసుబ్బయ్యగారు మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆమోదంతో త్వరలోనే విశాలాంధ్ర నిర్మాణాన్ని సాధించడానికి ఆంధ్ర నాయకులు కృషిచెయ్యాలని కోరారు.

ఆంధ్రలో ప్రధాని నెహ్రూ పర్యటన

డిసెంబర్‌లో మూడురోజుల పాటు

కర్నూలు, అక్టోబర్ 12—నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంలో డిసెంబర్ నెలలో ప్రధాని నెహ్రూ వచ్చినప్పుడు ఆంధ్రలో మూడురోజులపాటు ఆయన పర్యటించనని తెలుస్తున్నది.

ప్రస్తుత కార్యక్రమం ప్రకారం ప్రధాని నెహ్రూ విమానంలో వచ్చి, అక్కడ ఒక రోజు వుండి, ఆ మర్నాడు గుంటూరు పోతారు. అక్కడ ఆంధ్రరాష్ట్ర రాజకీయ సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత అక్కడనుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలానికి వెళ్ళి, ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు.

పుష్పభారతిలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఏర్పాటు చేయబడింది.

దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ విధానాలు

సమితి సంఘం మూడవ నివేదిక

న్యూయార్క్, అక్టోబర్ 12— దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ పద్ధతులు గత సంవత్సరంలో మారలేదని దేశంలో జాతి విచక్షణ విధానాలను గురించి దర్యాప్తు జరపడానికై మిత్రరాజ్య సమితిచే నియమించబడిన సంఘం తన నివేదికలో పేర్కొన్నది.

15,000మాటలు కల ఈ నివేదిక జనరల్ అసెంబ్లీ ప్రస్తుత సమావేశంలో ప్రతిపాదించబడింది.

గత సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో అనేక చట్టాలు అమలుపరచబడినవని, అవి మిత్రరాజ్యసమితి ప్రణాళిక వరంగా దక్షిణాఫ్రికా నిర్వహించవలసిన విధులకుగాని, మానవ స్వత్వాలకుగాని అనుగుణంగా లేవని నివేదికలో వివరం చెయ్యబడింది.

తాము(విచారణ సంఘం) గత రెండు నివేదికలలో చేసిన నిర్ణయాలన్నీ చెల్లగలవంటూ మిత్రరాజ్య సమితికి చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో వివిధ జాతుల మహాసభలు ఏర్పాటు చేయడం అత్యవసరమని పునరుద్ఘాటించింది.

గత సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ నెమ్మదిగా, అప్రమత్తతతో కొనసాగించబడుతున్నదన్నది.

"ప్రస్తుతం ప్రభుత్వం జాతి విచక్షణను అమలుజరుపుతున్న పద్ధతిబట్టి ప్రభుత్వం తలపెట్టిన సిద్ధాంతాలు ఫలించడానికి చాలా సంవత్సరాలు పట్టగలదని భావించవచ్చు. ఈలోగా కొత్త శ్వేత, శ్వేతేతర తరాలు పరిస్థితులను మార్చివేయవచ్చు.

"అయినప్పటికీ, పెద్ద పెట్టున జాతి విచక్షణను జయప్రదంగా అమలు పరచగలమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఉద్ఘాటిస్తున్నది. ప్రపంచంలో మరే దేశమూ ఇలా చెప్పడం లేదు" అని కూడా విచారణ సంఘం వేరొకచోట పేర్కొన్నది.

సాంఘికంగా, చారిత్రకంగా దక్షిణాఫ్రికా పరిస్థితిని మరి దేనితోటీ పోల్చవీలు లేదంటూ విచారణ సంఘం ఇంకా యిలా పేర్కొన్నది:

"దక్షిణాఫ్రికా, మాతృదేశం అంటూ లేని వలసరాజ్యం. అందువల్లనే మైనారిటీ వర్గాలకు (యూరోపియన్‌లకు) అవసరం వస్తే తమకు మాతృదేశం తోడ్పాటు కలదనే భరోసా లేకుండా పోతున్నది.

"దర్యాప్తు సాగించడంలో యూనియన్ ప్రభుత్వం నుంచి మాకు ప్రత్యక్ష సహకారం లభించలేదు. సహకారం కావాలని మేము తిరిగి చేసిన అభ్యర్థన త్రోసివేయబడింది. తత్ఫలితంగా మేము ప్రత్యక్ష పరిశీలనలు జరుపలేక పోయాము. వ్యక్తులను న్యాయంగా కలుసుకొని విచారించలేక పోయినాము కూడా."

మిత్రరాజ్యసమితి విచారణ సంఘానికి డాక్టర్ హెర్మన్ శాంతాక్రిజ్ (చిలీ) అధ్యక్షుడు. మిస్టర్ దాంటెస్ బెల్లెగార్డె (హైతీ), మిస్టర్ హెన్రీ లాజియర్ (ఫ్రాన్సు) సభ్యులు.

1952 లో నియమించబడిన ఈ సంఘం ఏటా దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ విధానాలు గురించి మిత్రరాజ్యసమితికి నివేదికలు సమర్పిస్తున్నది. నేడు జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించబడినది మూడవది తగు సమయంలో ప్రత్యేక రాజకీయ సంఘం సమావేశంలో ఇది చర్చించబడుతుంది.

"జాతి ప్రాంతాల విధానం సఫలం కాదు"

శ్వేత, శ్వేతేతర జాతులకు విడివిడిగా నివేశన ప్రాంతాలు ఏర్పాటుచేసి వారిని పూర్తిగా వేరుచేయడం సఫలం కాదనే విషయం దక్షిణాఫ్రికా ప్రభుత్వం గుర్తించడం గమనార్హమని దర్యాప్తు సంఘం పేర్కొన్నది. ఇలా వేరుచేయడ మొక లక్ష్యమైనా ఆచరణ సాధ్యం కాదని యూనియన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇది అనుకోవలసి వస్తున్నది.

"జాతి విచక్షణవిధానం అమలుపరచడంలో ప్రభుత్వం సందేహిస్తున్నట్లు కూడా గత వత్సరంలోని సంఘటనలను బట్టి స్పష్టమౌతున్నది.

"ముఖ్యమైన జాతి ప్రాంతాలను వెంటవెంటనే ప్రకటించవలెనని గత మార్చి 23 వ తేదీన ఆదిమవాసుల వ్యవహారాల శాఖా మంత్రి ప్రకటించినప్పటికీ వాటిని ప్రకటించడానికి జాగు జరుగుతున్నది. ఉన్నత విద్యాసంస్థలలో పూర్తిగా జాతి విచక్షణ అమలుపరచడం గురించి హాలోవే కమిషన్ అందజేసిన నివేదికపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంలో జరుగుతున్న విలంబన, ఆదివాసుల రాజకీయ, ఆర్థికాభివృద్ధిపై నివేదిక ప్రచురించడంలో జరుగుతున్న జాగు ఈ సందర్భంలో ప్రత్యేకంగా గమనించదగినవి.

"ఈ జాగు ప్రభుత్వపు జాగ్రత్తను సూచిస్తున్నదా? లేక జాతీయ, అంతర్జాతీయ రంగాలలో రాగల పరిణామాలు గ్రహించి నిర్ణయాలను వాయిదా వేస్తున్నదా? లేక విజ్ఞత ప్రదర్శించి ముందు వెనుకలు చూసుకొంటున్నదా? అని ప్రశ్నించవలసి వస్తున్నది. మేమే వీటికి సమాధానం ఇవ్వలేక పోతున్నాము. అయితే, జాతివిచక్షణ విధానాల అమలు నిలిపివేయబడనప్పటికీ చాలా నెమ్మదిగా కొనసాగించబడుతున్నందున యూనియన్ ప్రభుత్వ వైఖరి మిత్రరాజ్యసమితి సూత్రాలకు అనుగుణంగా మారడం ప్రారంభమైనదని మాత్రం మేము విశ్వసిస్తున్నాము."

యూరోపియన్ వాణిజ్య,పారిశ్రామిక సంస్థలలో ఆదిమవాసుల సంఖ్య పెరగడం, గనులలో సాంకేతికకార్మికుల అవసరం పెరగడం, వస్త్రాల వంటి సంస్థలు జాతి విచక్షణను ప్రతిఘటించడవంటివి కూడా ప్రభుత్వం జాగ్రత్తకు దోహదమిచ్చినవని దర్యాప్తుసంఘం తన నివేదికలో పేర్కొన్నది.

వివిధ జాతుల మధ్య ...

దానికై పూర్వపు నివేదికలలో తాము చేసిన సూచనలన్నీ నేటికీ చెల్లగలవని స్పష్టపరచింది.

మహాసభలు జరిపి వివిధ జాతుల మధ్య సామరస్యం పెంపొందించ గల రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడం ఈ సంఘం చేసిన ముఖ్య సూచనలలో కలవు.

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, దక్షిణాఫ్రికా భారతీయ కాంగ్రెస్ యూనియన్ శ్వేతజాతుల స్థానం గురించి తయారుచేసిన మెమొరాండం ను ఇండియా ప్రభుత్వం అందజేసినందుకు దర్యాప్తు సంఘంవారు కృతజ్ఞత తెలియజేశారు.

అన్యాయంలో దక్షిణాఫ్రికాకు అగ్రస్థానం!

న్యూయార్క్, అక్టోబర్ 12—దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ గురించి దర్యాప్తు జరపడానికై మిత్రరాజ్యసమితిచే నియమించబడిన సంఘం తన మూడవ నివేదికలోచేసిన వ్యాఖ్యానాలలో ప్రత్యేకంగా గమనించదగినవి దిగువ వివరించబడినవి:

"శ్వేతేతరులను ఊరువెలుపల వుంచాలనడం ఒక ధర్మ సూత్రమైనట్టు—అది సాక్షాత్తు ఆ సర్వేశ్వరుని నోట వెలువడిన ధర్మ సూత్రమైనట్టు—భావిస్తున్న రాజ్యం దక్షిణాఫ్రికా తప్ప ఐదుఖండాలలో వేరొక్కటి లేదు.''

"వివిధ జాతులకు సంబంధించిన సమస్య సందర్భంలో 'అడుసు త్రొక్కడం; కాలు కడగడం' అనే విపరీత సూత్రాన్ని మైనారిటీ (యూరోపియన్) వర్గం దక్షిణాఫ్రికాలో వలె మరెచ్చట పట్టుదలతో పాటించడంలేదు.

"జాతి విచక్షణను పెద్దపెట్టున తలపెట్టి, దానిని తప్పక జయప్రదంగా కొనసాగించగలనని విశ్వసిస్తున్న ప్రభుత్వం ప్రపంచంలో కెల్ల దక్షిణాఫ్రికా ఒక్కటే. వండి వార్చిన అన్నాన్ని తిరిగి బియ్యంగా మార్చగలనన్న భ్రమకు దానికి ఒకటే జోటి.

"అందరికి వోటింగ్ హక్కు కలదనే సిద్ధాంతాన్ని భవిష్యత్తులోనైనా అమలుపరచడానికి—బహు నెమ్మది నెమ్మదిగానైనా అమలు పరచడానికి—అంగీకరించని దేశం బ్రిటిష్ కామన్‌వెల్తులో దక్షిణాఫ్రికా తప్ప వేరొకటి లేదు.

"శాసనసభలలోగాని, సంప్రతింపులసంఘంలో గాని ఆదిమవాసుల ప్రతినిధులు (ఆ జాతికి చెందినవారే) లేనటువంటి దేశం ఆఫ్రికాలో ఒక్కటే వున్నది. అది దక్షిణాఫ్రికా."

స్ట్రయిడాం విజ్ఞప్తి

ప్రిటోరియా, అక్టోబర్ 11— ప్రభుత్వ విధానంలోనేమి, లక్ష్యంలోనేమి సాధ్యమైనంత ఎక్కువ సమైక్యత వుంటేనే శ్వేతజాతి మనుగడకు, దాని ఆధిపత్యం కాలకాలం కొనసాగడానికి అవకాశం వుండగలదని దక్షిణాఫ్రికా ప్రధాని స్ట్రయిడం విన్న ఇక్కడ ఒక సభలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

బ్రిటిష్ కాలనీలలో జాతి విచక్షణ రద్దుకు కృషి

న్యూయార్క్, అక్టోబర్ 10—బ్రిటిష్ కాలనీలలో అన్ని తరగతుల జాతి విచక్షణను త్వరితగతిని అంతమొందించడం బ్రిటిష్ ప్రభుత్వ లక్ష్యమై వున్నదని నేడిక్కడ మిత్రరాజ్య సమితి ధర్మకర్తృత్వ సంఘ సమావేశంలో బ్రిటిష్ ప్రతినిధి మిస్టర్ గిడ్డెన్ వివరించారు.

• • •

వాషింగ్టన్, అక్టోబర్ 11—అలబామా యూనివర్శిటీలో ఇద్దరు నీగ్రో విద్యార్థినులకు ప్రవేశం నిరాకరించబడింది. వారిని చేర్చుకోవలసిందని సుప్రీంకోర్టు నేడు ఉత్తరువు చేసింది.

ఆంధ్రా యూనివర్సిటీ

లా పరీక్షా ఫలితాలు

వాల్తేరు, ఆగస్టు 12—గత సెప్టెంబర్‌లో ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన ఈ దిగువ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లు కింద ప్రచురిస్తున్నాము.

లా ప్రిలిమినరీ పరీక్ష

మొత్తం పరీక్షలో ఉత్తీర్ణులు: 2, 6, 7, 8 మరియు 9.

పార్ట్ 1 లో ఉత్తీర్ణులు: 10, 11, 12, 13, 14, 15, 16 మరియు 17.

పార్ట్ 2 లో ఉత్తీర్ణులు: 1, 18, 19, 20 21, 23 24, 26 మరియు 27.

లా ఫస్టు ఎగ్జామినేషన్

సెకండ్ క్లాసు: 76 మరియు 118.

థర్డ్‌క్లాసు: 30 31 32 33 35 39 42 43 44 45 50 52 54 55 56 58 59 61 64 65 66 67 68 69 70 71 72 75 78 79 80 81 85 86 87 88 90 91 92 93 94 96 98 100 101 102 105 106 108 109 110 112 113 114 115 116 117 119 మరియు 120

బి. యల్. డిగ్రీ పరీక్ష

థర్డ్‌క్లాసు: 121 122 123 124 12[illegible] 129 130 132 133 134 135 140 142 1[illegible]

ఆంధ్ర విద్యార్థి విజ్ఞానసమితి (చెన్నపురి) వారి సహాయార్థం 15-10-55 శనివారం ఉదయం 10 గంటలకు
మద్రా[illegible]సాగరస్ టాకీసులో
విరజీవారి చక్రపాణి (తెలుగు)
భానుమతి, ఏ. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్. రమణారెడ్డి, ఛాయాదేవి, అమర్‌నాథ్ నటించిన పిలిం.
రేట్లు:—1-14-0- 1-4-0 0-10-0 0-7-6
(రచయిత, నటీనటుల సమక్షంలో)



దగ్గులు, జలుబులు, గొంతు పుండ్లు, బ్రాంకైటిస్, ఇన్‌ప్లుయెంజా మున్నగునవి ప్రమాద కరమైనవే-శ్వాస విరోధానివన్నిటినీ పెప్స్‌తో శాంతించండి. పెప్స్ ఉచ్ఛ్వాసనిశ్వాసాలను మంచిదిగ మెరుగుపరుస్తుంది. పెప్స్‌లోని అమూల్యమైన ఔషధ తారవముల రొమ్ము, ఊపిరి తిత్తుల అంతర్భాగాలలోనికి-పోతలుతాయి. అందువల్లనే పెప్స్ సత్వరంగా దగ్గులను నివారించి, మంటను అరికట్టుతుంది. శోధికరమైనక్రిములను వంపహరించి, ఉపశమిస్తుంది. గొంతుకకు, బాదోపశమనం కలిగిస్తుంది. పెప్స్-వాడకమంను మీ వైద్యులు సిఫారసు చేస్తారు.
పెప్స్ పేలించండి.
PEPS
క్రిమి_ వంహారకరమైన గొంతు, రొమ్ము బిళ్లలు.
సోల్ ఏజంట్లు: దాదా అండ్ కంపెనీ, పి. టి. మద్రాసు.

క్లాన్ లైన్
టి. ఎస్. ఎస్. "క్లాన్ డేవిడ్‌సన్"
చేరు స్థలములు, తేదీలు:
మద్రాసు 14-10-55
డైరెక్టు డిశ్చార్జి పోర్టులు:
ఏడెన్, పోర్టుసెడ్, లండన్, రోటర్‌డాం, అవోన్‌మౌత్, లివర్‌పూల్, గ్లాస్గో.
ఎస్. ఎస్. క్లాన్ "మాక్‌బెన్"
చేరు స్థలములు, తేదీలు:
విశాఖపటణం కాకినాడ మద్రాసు
19-10-55 22-10-55 25-10-55
డైరెక్టు డిశ్చార్జి పోర్టులు:
ఏడెన్, పోర్టుసెడ్, లండన్, బోలోన్, ఆంట్వర్ప్, రోటర్‌డాం, హాంబర్గు, లివర్‌పూల్, గ్లాస్గో.
ఆటు తరువాత ప్రతి 10 దినముల కొక సారి ప్రయాణము చేయుచుండును.
ట్రాన్‌షిప్ మెంటుతోను పశ్చిమ ఆఫ్రికా, యూరోప్, అమెరికాకు త్రూ బిల్స్ ఆఫ్ లేడింగ్ జారీ చేయబడిన చోట్లకు సరుకులు అంగీకరింపబడును. సరుకులు సరిపోయినన్ని ఉన్నచో స్టీమర్లు సరాసరి ఆలెగ్జాండ్రియా, ఇంగ్లండు, యూరప్‌లో ఏదైన నిర్ణీతమైన పోర్టులకు పోవును.
షిప్పింగ్ ఏజంట్లు (వాయండి):
గార్డన్, వుడ్‌రాఫ్ అండ్ కంపెనీ (మద్రాసు) లిమిటెడ్
పో. బా. నెం. 42 :: మద్రాసు-1

సంగ్రహ ప్రకటనలు

కావలెను
మా యు. యస్. ఏ. ఫౌన్‌టెన్ పేనాలు ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. నెలకు 150/- నుండి 600/-లు వరకు సంపాదించవచ్చును. ఉచిత స్యాంపిల్ పెట్టెకు :- French Stores, 3083, Darya Ganj, Delhi 7.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, [illegible] మణి, దినమణి కదిరి, ఆంధ్రపత్రిక [illegible] వారపత్రికలను అమ్ముటానికి [illegible] ఏజంటు కావలెను.
మేనేజరు, ఆంధ్రపత్రిక, మద్రాసు.

ప్రకటన
మీరు బరువు తగ్గాలంటే [illegible] [illegible] హోమియోతో ఆరోగ్యకరి [illegible] తగ్గించుకోనుడు. ఉచిత [illegible] దాక్టా అడ్వయిజరీ [illegible] 853 బొంబాయి-13 వ్రాయండి

కోర్టు నోటీసు
శ్రీ [illegible] కోర్టులో [illegible] 65/55
[illegible]
[illegible]
[illegible] తేదీన [illegible]
బలోన్ [illegible] 1437-12-3 [illegible]
చేసియున్నారు. [illegible]
20-10-55 తేదీ [illegible]
వలెను. [illegible]
ఉడును.

మిత్రరాజ్యసమితిలో ఇండియా వహిస్తున్న ప్రాధాన్యం

అమెరికన్ పత్రికల అక్కసు

మిత్రరాజ్యసమితి కార్యాలయం, అక్టోబర్ 12—మిత్రరాజ్య సమితిలో అణుశక్తి శాంతికాలపు వినియోగంనుంచి అల్జీరియా పరిస్థితి వంటి పెక్కు విభిన్నాంశాలపై జరుగుతున్న చర్చల పట్ల ఇండియా శ్రద్ధా సక్తులతో వ్యవహరించడాన్ని బట్టి అగ్రరాజ్య పంక్తితో సమాన ప్రతిపత్తి గల రాజ్యంగా తాను గుర్తించబడాలనే ఇండియా అభిలషిస్తున్నట్లు వ్యక్తమౌతున్నదని కొన్ని అమెరికన్ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నవని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి తెలుపుచున్నాడు.

మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఇండియా ప్రతిపాదించిన పైతేనేమి, ఇతర రాజ్యాంతోకలిసి ప్రతిపాదించిన పైతేనేమి, ఎక్కువ శ్రద్ధవహిస్తున్న పైతేనేమి కొమ్మిదికి తక్కువకాని సమస్య లున్నవి ముఖ్యంగా అల్జీరియా సమస్యపై పాశ్చాత్య రాజ్యాల వాదం ఓడిపోవడానికి ఇండియా నాయకత్వమే కారణంగా భావించబడుతున్నది.

తనకు ఏ విధంగాను నాయకత్వం అవసరంలేదని—ఇండియా పదే పదే చెబుతున్నప్పటికీ భద్రితాసంఘంలోను, అణుశక్తి వినియోగంపై ఏర్పాటు కానున్న అంతర్జాతీయ సంస్థలోను స్థానాన్ని ఇండియా ఆశిస్తున్నదనే అమెరికన్ పత్రికలు ఆరోపిస్తున్నాయి.

పెద్దప్రయత్నం అవసరం లేకుండానే అన్ని విషయాలలోను ఇండియా దే తుది పలుకుగా పరిగణించబడుతూవున్న సంగతిని కెనడా, అమెరికాలలోని రాజకీయ వ్యాఖ్యతలు యిప్పుడు గుర్తించారు.

నిజానికి ఏ ప్రధాన విషయంలోనైనా చర్చ జరిగితే ఆ చర్చను చిట్టచివర ఇండియా ప్రతినిధి సమీక్షించడం కొంతకాలంగా ఒక సంప్రదాయమై పోయింది. ఈ పద్ధతిలో మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో శ్రీ వి. కె. కృష్ణమీనన్ ఇటీవల మాట్లాడారు.

పెక్కు విషయాలలో ఇండియా అభిప్రాయంతో కెనెడియన్ పత్రికలు, రాజనీతిజ్ఞులు ఏకీభవించగా అమెరికాలో, "న్యూయార్క్ టైమ్స్" వంటి పత్రికలు ఇటీవల అల్జీరియా సమస్యపై జరిగిన వోటింగ్‌ను గురించిన సంపాదకీయంలోవలె పదేపదే అక్కసు వెళ్లబోస్తున్నవి.

ఈ కోవలోనే "న్యూయార్క్ టైమ్స్" నేడు కూడా సంపాదకీయ వ్యాసం వ్రాస్తూ ఇలా అన్నది: ఒక వంక ప్రపంచ వ్యవహారాలలో ఇండియా ప్రధాన స్థానం వహించడానికి ఆశిస్తూ, ఒకవంక తమ రాజకీయ ఆర్థిక స్వాతంత్ర్య సాధనకై కృషి చేస్తున్న ఇరుగు దేశాలకు నాయకత్వం వహిస్తున్నది. ఇరుగు దేశాలకు ఇండియా మాట వేదవాక్కు. ఇండియా పలుకుబడి హెచ్చడంలోనే ఆసియాలోని తమ తమ ప్రాంతాలు ఈ నాడు వహిస్తున్న ప్రాధాన్యం ప్రస్ఫుట మౌతున్నదని ఆ దేశాల ప్రజలు మిత్రరాజ్యసమితిలో గల ఆ దేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.

టర్కీ-ఇరాకీ సంధిలో చేరినందుకు పర్షియాకు సోవియెట్ రష్యా ఆక్షేపణ

లండన్, అక్టోబర్ 12—

టర్కీ-ఇరాక్ సంధిలో చేరడానికి నిశ్చయించుకున్నందుకు పర్షియాకు సోవియెట్ యూనియన్ ఆక్షేపణ తెలియజేసినట్లు మాస్కో రేడియో నేడు ప్రకటించింది.

పర్షియా తన నిర్ణయాన్ని గురించి రష్యాకు తెల్పలేదనీ, ఈ విషయాన్ని గురించి సోవియెట్ ప్రభుత్వం పత్రికలలో పడిన వార్తల నుంచి తెలుసుకున్నదనీ; దీనికి అమిత ప్రాముఖ్యాన్ని యిస్తున్నదనీ మాస్కోలోని పర్షియన్ ఛార్జి డి ఎఫెయిర్స్‌కు సోవియెట్ విదేశాంగ మంత్రి మోలటాఫ్ అందజేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.

ఈ ప్రకటనలో ఇంకా క్రిందివిధంగా వివరించబడింది:

"ఈ సందర్భంలో ఈ క్రింది ప్రకటన చేయడం అవసరమని సోవియెట్ ప్రభుత్వం భావిస్తున్నది. బాగ్దాద్ సంధితో మధ్యప్రాచ్యంలో ఒక సైనిక కూటాన్ని ఏర్పాటు చేసినట్టయింది. శాంతిని సుస్థిరం గావించడం పట్ల, అంతర్జాతీయ భద్రత ప్రాముఖ్యంపట్ల ఆసక్తిలేని కొన్ని దురాక్రమణపరవర్గాలు ఈ సంధిని స్వప్రయోజన సాధనకు ఒక సాధనంగా వినియోగించుకుంటున్నవి.

"పైగా, ఆ ప్రాంతంలోని దేశాలు శాశ్వతంగా కలోనియల్ రాజ్యాలపై ఆధారపడి వుండేటట్లు చేయడమే ఈ సంధిని ఏర్పాటు చేయడంలో ప్రధానోద్దేశమని వేరే చెప్ప నవసరంలేదు."

"టర్కీ- ఇరాకులు బాగ్దాద్‌లో చేసుకున్న ఈ సైనిక సంధిలో పర్షియా చేరడం మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల సంరక్షణ కృషికి పూర్తిగా విరుద్ధంగా వుండడమేకాక, ఇరుగు పొరుగు రాజ్యాలైన పర్షియా, సోవియట్ యూనియన్‌ల మధ్య సద్భావసంబంధ బాంధవ్యాలకు, పర్షియా ఇంతకు ముందు చేసుకొన్న కొన్ని సంధులలోని షరతులకు భంగకరంగా వున్నది కూడా."

ప్రధాని ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించి, ఇట్టి సంధి చేసుకొనడం దేశానికి మిక్కిలి ప్రమాదకరంగా పరిణమించ గలదని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని గురించి ఇంకా సావధానంగా ఆలోచిస్తేనే గాని తొందరపడి ఎట్టి నిర్ణయం చేయరాదని హెచ్చరిస్తూ, ప్రమాదాన్ని గాని, దురాక్రమణను గాని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు టర్కీ పర్షియాకు ఎంతమాత్రం సహాయపడ బోదనీ, వెనకటి ద్వితీయ ప్రపంచ యుద్ధంలో రష్యా పర్షియాను ఆక్రమించుకున్నప్పుడు సాదాబాద్ సంధి అమలులో వున్నప్పటికీ టర్కీ పర్షియాకు సహాయపడ లేదనీ ఆయన గుర్తుకు తెచ్చాడు.

టర్కీ-ఇరాకీ పరస్పర రక్షణ సంధిలో పర్షియా చేరినట్టు ఇరాక్ నేడు బాగ్దాద్ సంధిలో సభ్యత్వంగల బ్రిటన్, టర్కీ, పాకిస్తాన్‌లకు, అరబ్‌లీగ్ రాజ్యాలకు అధికారరీత్యా తెలియపరచినట్టు బాగ్దాద్ నుంచి వచ్చిన ఒక వార్త తెల్పుతున్నది.

కరాచీలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హమీదుల్ హక్ చౌధరి బాగ్దాద్ సంధిలో చేరడానికి పర్షియా నిశ్చయించు కున్నందుకు హర్షం ప్రకటిస్తూ, ముఖ్యంగా ముస్లింలు అత్యధికసంఖ్యాకులుగాగల మధ్యప్రాచ్య ప్రాంత రక్షణకు ఈ నిర్ణయం విశేషంగా తోహదం చేయగలదని తాను భావిస్తున్నానని తెలియజేశాడు.

పర్షియన్ సెనేట్‌కు ప్రధాని ఆలా విజ్ఞప్తి

టెహరాన్, అక్టోబర్ 12— బాగ్దాద్ సంధిపై వెంటనే సంతకం చేయడానికి అనుమతి నివ్వవలసిందిగా పర్షియన్ ప్రధాని ఆలా నేడు సెనేట్‌కు విజ్ఞప్తిచేశాడు.

పర్షియా భద్రతకు ఈ సంధి మిక్కిలి అవసరమని, ఇట్టి సంధులు చేసుకోడానికి మిత్రరాజ్యసమితి ప్రణాళిక అనుమతిస్తున్నదని ఆయన వివరించాడు.

తరవాత జరిగిన చర్చలో సెనేటర్ అలీ దష్టీ ప్రధాని విజ్ఞప్తిని సమర్థిస్తూ "ఈ సంధిలో మనం ఏ నాడో చేరివుండవలసింది" అన్నాడు.

అయితే, సెనేటర్ అలీ దివాన్‌బాగి

సైప్రస్‌కు స్వపరిపాలనాధికారం

గ్రీసు త్రోసివెయ్యడం పై బ్రిటిష్ గవర్నర్ వివరణ

నికోసియా, అక్టోబర్ 12—సైప్రస్‌లోని బ్రిటిష్ గవర్నర్ సర్ జాన్ హార్డింగ్ గత రాత్రి రేడియోలో ప్రసంగిస్తూ సైప్రస్‌కు స్వపరిపాలనాధికార మివ్వడంపై ఎనోసిస్ (సైప్రస్ గ్రీసులో విలీనం కావాలనే ఉద్యమం) నాయకుడు ఆర్చిబిషప్ మకారియోస్‌తో జరిపిన చర్చలు విఫలం కావడం చాలా తీవ్రమైన విషయమన్నాడు.

తానూ, ఆర్చిబిషప్ మకారియోస్ మూడుమార్లు కలుసుకొని పెక్కు అంశాలపై చర్చించామని అన్నాడు. "మేము సహకరించగల ప్రాతిపదికపై సమాధానానికి రాలేక పోయినాము" అని కూడా సర్ జాన్ హార్డింగ్ అన్నాడు.

సైప్రస్‌లో శాంతిభద్రతలు కాపాడడం తన విధ్యుక్తధర్మమని, తాసి ధర్మాన్ని నిర్వహించదలచానని ఉద్ఘాటించాడు. సైప్రస్‌కు బ్రిటన్ ప్రతిపాదించిన ప్రణాళిక బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ హరోల్డ్ మాక్మిలన్ సూచనల ఆధారంగా స్వయం పరిపాలనాధికారం మివ్వడమేనని హార్డింగ్ వివరించాడు.

బ్రిటిష్ సైన్యాల తరలింపు

లండన్, అక్టోబరు 12—సైప్రస్‌కు మరి కొన్ని సైనిక దళాలు పంపబడుతవని యుద్ధ కార్యాలయం గత రాత్రి ఇక్కడ ప్రకటించింది.

ఫారే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

పారిస్, అక్టోబర్ 12—ఫ్రెంచి ప్రభుత్వం పట్ల అవిశ్వాసాన్ని వెలిబుచ్చుతూ సోషలిస్టులు నేడు నేషనల్ అసెంబ్లీలో ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టారు.

బహుశా మరి ఆరేళ్లు కొలంబో ప్రణాళిక అమలులో వుండవచ్చు

సింగపూర్, అక్టోబర్ 12—

కొలంబో ప్రణాళిక కాలపరిమితిని మరి నాలుగు లేక ఆరు సంవత్సరాల వరకు పొడిగించబడగలదని ఆ ప్రణాళిక దేశాల ఉద్యోగులు నేడు యిక్కడ పేర్కొన్నారు.

ప్రణాళిక దేశాల మంత్రులు అక్టోబర్ 17 వ తేదీనుంచి యిక్కడ జరగనున్న సమావేశానికి సన్నాహాలను ఈ ఉద్యోగులు యించుమించుగా పూర్తిచేశారు కూడా.

కొలంబో ప్రణాళికరీత్యా సహాయం చేసే దేశాలు సహాయం స్వీకరించే దేశాలు ఒడంబడికను పునరుద్ధరించుకొంటేతప్ప, దాని కాలపరిమితి జూన్ 30 వ తేదీ నాటికి పూర్తికాగలదు.

ప్రణాళిక గడువును పొడిగింపజేయడానికి లంక ప్రయత్నించగలదని సమావేశవర్గాలవారు అన్నారు.

కొన్ని దేశాలు ప్రణాళిక కాలపరిమితికి ఒక నియతిలేకుండా వుండాలనే కోరవచ్చునని, పొడిగింపువిషయమై లంక చెయ్యదగు ప్రతిపాదనకు ఏరాజ్యాలు అడ్డుచెప్పకపోవచ్చునని వీరు అన్నారు.

ఇంజనీరింగ్ పరిశ్రమలవంటి వాటిలో శిక్షణకై విద్యార్థులు పెట్టుకొనే దరఖాస్తులను జపాన్ సంతోషంతో పరిశీలించగలదని జాపనీస్ వర్గాలవారు నేడు అన్నారు. ఆసియా విద్యార్థులకు వ్యవసాయంలోను దేశీయవరిశ్రమలలోను తప్పితే యితర పరిశ్రమలలో కూడా శిక్షణ యిచ్చే అవకాశంజపాన్‌కు కలిగించడానికి కొన్నిదేశాలు అంతనుముఖంగా లేవు.

తమ వాణిజ్యంలో నూరింట 30 వంతులు ఆసియాదేశాలతోనే జరుగుతున్నదని జపాన్ నేడు అన్నది. కొలంబో ప్రణాళిక కాలపరిమితిని ఆరేళ్ళవరకు పొడిగించాలనే సూచనను జపాన్ హర్షించగలదనికూడా జాపనీస్‌వర్గాలవారు అన్నారు.

కలకత్తా, అక్టోబర్ 12—సోవియెట్ రష్యాలో పర్యటనకై 14 వ తేదీన ఇక్కడి నుంచి న్యాయవాదుల రాయబారవర్గం ఒకటి బయలుదేరి వెళ్ళనున్నది.

అస్సాం మాజీ అడ్వకేట్-జనరల్, పార్లమెంట్ సభ్యుడయిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఈ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహిస్తారు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ఫలితం

త్వరలోనే గఫ్ఫార్‌ఖాన్ చర్చలు

పెషావర్, అక్టోబర్ 12—పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణవల్ల ఏర్పడిన తాజా రాజకీయ పరిస్థితిని గురించి చర్చించడానికై రెడ్‌షర్ట్ దళ నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్‌ఖాన్ రాజకీయ నాయకుల సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

సరిహద్దు రాష్ట్రం ప్రతిపక్ష నాయకుడు మంకిషరిఫ్ పీర్‌సాహెబ్‌తో కలిసి సరిహద్దు గాంధీ గత రాత్రి ఇక్కడికి వచ్చాడు. నరాసరి స్వస్థలమైన ఉత్మాన్‌జాయ్ వెళ్ళాడు. పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రిగా నియమించబడనున్న ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ అన్న డాక్టర్ ఖాన్ సాహెబ్‌కూడా స్వస్థలంలోనే వున్నాడు. ఆయన ఒక్కరోజు మాత్రం అక్కడ వుంటారు.

వచ్చే శుక్రవారంనాడు పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం అవతరణతో ఏర్పడగల పరిస్థితులను గురించి ఖాన్ సోదరులు చర్చించినట్టుగా తెలుస్తున్నది.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ సమస్యపై ఖాన్ సోదరులమధ్య విభేదాభిప్రాయాలు ఏర్పడిన సంగతి పాఠకులకు విదితమే.

(8 వ కాలం తరువాయి)

ఆచరణలో పెట్టవలసినదని ఆమె ఉద్బోధించింది.

శ్రీమతి విజయలక్ష్మి పండిట్ మాంచెస్టర్‌లోవున్న రెండురోజులు నగరం మేయర్‌కు అతిథిగా వున్నది.

మాంచెస్టర్ వాణిజ్య సంఘం, ఇంటర్నేషనల్ క్లబ్, ఇండియా లీగ్, మిత్రరాజ్యసమితి సంఘాలు ఆమెకు స్వాగతమిచినవి కూడా.

ఇండియా రాష్ట్రాల పునర్నిర్మాణం

అమెరికన్ పత్రికల వ్యాఖ్య

న్యూయార్క్, అక్టోబర్ 11—ఇండియాలో రాష్ట్రాల పునర్నిర్మాణ పథకానికి అమెరికన్ పత్రికలు నేడు హెచ్చు శ్రద్ధ చూపినవి.

న్యూయార్క్ "టైమ్స్" పత్రిక "ఇండియా ప్రభుత్వం వాదనకు విలువకలదు. జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుంది" అని వ్రాసింది. "అయితే 14 కంటె తక్కువకాని ప్రధాన భాషలు, ఒక్కొక్క భాషను అనేకలక్షల మంది మాట్లాడేవారు వున్నప్పుడు, అందులోను ఏ రెండూ ఏ రెండు భాషలవారికి పరస్పరం బోధపడని స్థితిలో వున్నప్పుడు, ఉప్పతిల్లగల సమస్యలు క్లిష్టంగా వుండగలవు, బయటివారు సానుభూతితో అర్థం చేసుకొనడానికి ప్రయత్నించాలి. హిందీని జాతీయ భాషగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. కాని దీనికి వ్యవధి, ఓర్మి కావాలి" అని కూడా వ్రాసింది. "ఉద్రతమైన, రాజకీయమైన, సాంస్కృతికమైన ప్రయోగానికి యిప్పుడు ప్రయత్నం జరుగుతున్నది. దీనిని భారత మిత్రులు శ్రద్ధగా గమనించవలసివుంటుంది. ప్రధాని నెహ్రూ కోరినవిధంగా హుందాతనంతో చర్చించవలసివుంటుంది" అని కూడా పేర్కొన్నది.

న్యూయార్క్ "హెరాల్డు ట్రిబ్యూన్" పత్రిక యిలా వ్రాసింది:—"ఈ కొత్త సూత్రంలో కానవచ్చే మహా ప్రమాదం ఏమంటే జాతీయ విచ్ఛిన్నానికి దారితీయడం సాంస్కృతిక వైవిధ్యాన్ని జాతీయ సమైక్యతతో సమన్వయ పరచడం సుసాధ్యమే. భాషరీత్యా జాతీయ సంఘీభావాన్ని అధికార భాషగావుంటున్న హిందీ సమకూర్చగలదు; నిజంగా చక్కని ప్రయత్నం జరుగుతున్నది, దాని పరిణామాలు గమనించదగినవే."

విజయలక్ష్మి పండిట్

మాంచెస్టర్‌లో భారతీయ విద్యార్థులకు సలహా

(సుందర్ కజారి)

లండన్, అక్టోబర్ 11—లండన్‌లోని ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ తొలిసారిగా మాంచెస్టర్ సందర్శించిన సందర్భంలో భారతీయ విద్యార్థుల సంఘాన్ని పుద్దేశించి ప్రసంగిస్తూ బ్రిటన్, ఇండియాల మైత్రిని బలపరచవలసినదిగా ఆమె కోరింది.

స్వతంత్రభారత్ విద్యార్థులుగా వారు బ్రిటన్ నుంచి అనేక సుగుణాలను నేర్చుకొని నవభారత లక్ష్యాలకు అనుగుణంగా వాటిని

(మిగతి 7 వ కాలంలో)

సైనికదృష్ట్యా కీలకమైన స్థావరాలలో తనిఖీ జట్లు

అమెరికా, రష్యాలు పరస్పరం నిల్పుకోవాలనే బుల్గానిన్ సూచనకు ఐసెన్‌హోవర్ సుముఖత

డెన్వర్, అక్టోబర్ 12—

యునైటెడ్ స్టేట్సులోను, సోవియెట్ యూనియన్‌లోను గల సైనిక కీలక కేంద్రాలలో తనిఖీ జట్లు నిల్పబడాలనే సోవియెట్ ప్రతిపాదన ఉభయ దేశాల సంబంధ బాంధవ్యాలు మరింత చక్కబడడానికి దోహదకరం కాగలవన్న ఆశతో ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ తన సంసిద్ధతను ప్రకటించాడు.

ఈ సందర్భంలో అమెరికా ప్రెసిడెంట్ సోవియెట్ ప్రధాని బుల్గానిన్‌కు వ్రాసిన లేఖ నేడిక్కడ ప్రకటనార్థం విడుదల చేయబడింది.

సెప్టెంబర్ 19 వ తేదీని బుల్గానిన్ పంపిన లేఖకు అందజేసిన సమాధానంలో ఐసెన్‌హోవర్ పైవిధంగా పేర్కొన్నాడు.

అమెరికా, రష్యాలు తమ సైనికశక్తి, ప్రణాళికల వివరాలను పరస్పరం వెల్లడించుకోవాలనీ, తమ భూభాగాలను, సైనిక స్థావరాలను పరస్పరం విమానాలనుంచి పర్యవేక్షించడానికి అవి అంగీకరించాలనీ తాను జెనీవా 'శిఖరాగ్ర' సమావేశంలో చేసిన సూచననుగురించి మార్షల్ బుల్గానిన్ పూర్తిగా ఆలోచిస్తున్నందుకు తనకు అమిత ఆనందంగా వున్నదని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ తన సందేశంలో వివరం చేశాడు కూడా.

తాను ప్రెసిడెంట్‌తో నేడు మొత్తం ఏడింటి సమస్యలను గురించి చర్చించానని మిస్టర్ డల్లెస్ అన్నాడు. కాని, ఆ సమస్యలేవో సవివరంగా తెల్పడానికి ఆయన నిరాకరించాడు. ప్రెసిడెంట్ ఈ సమస్యలపట్ల శ్రద్ధవహించి ఏలాకీగా చర్చించాడని ఆయన పేర్కొన్నాడు.

ఐసెన్‌హోవర్‌తో డల్లెస్ చర్చలు

డెన్వర్ (కొలరాడో), అక్టోబర్ 11—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడు సోవియెట్ ప్రధాని బుల్గానిన్‌కు పంపడానికి రూపొందించబడిన సమాధానంపై సంతకం పెట్టాడు.

విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్‌తో ఈ సమాధానం సారాంశంపై చర్చ జరిపిన పిమ్మట ప్రెసిడెంట్ దానిపై సంతకం చేసినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ మిస్టర్ హేగర్టీ తెలియజేశాడు. మిస్టర్ డల్లెస్ నేడు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ కోలుకుంటున్న ఆస్పత్రికి వెళ్ళి ఆయనతో 25 నిమిషాలసేపు సంప్రదింపులు జరిపాడు.

ఇటీవల ఐసెన్‌హోవర్‌కు వ్రాసిన లేఖలో బుల్గానిన్ ఆయుధ విసర్జన [illegible] గురించి, అమెరికా, రష్యాలు ఒకరి సైనిక స్థావరాలను మరొకరు విమానాలనుంచి పరిశీలించడానికి అనుమతించుకోవాలనే ఐసెన్‌హోవర్ ప్రతిపాదనను గురించి చర్చించాడు.

మార్షల్ బుల్గానిన్ [illegible] అతి క్లిష్టమైన అనేక సమస్యలను లేవనెత్తాడు. దానికి [illegible] సమాధానం రూపొందించబడగలదని మిస్టర్ డల్లెస్ నేడు ప్రెసిడెంట్‌తో [illegible] అనంతరం తెలియజేశాడు.

మిస్టర్ డల్లెస్ [illegible] ప్రెసిడెంట్ [illegible] [illegible] [illegible] 27 వ తేదీన జెనీవాలో ప్రారంభంకానున్న [illegible] విదేశాంగమంత్రుల సమావేశానికి [illegible] [illegible] [illegible] ఏర్పాటులను ప్రెసిడెంట్ ఆమోదించాడని మిస్టర్ హేగర్టీ తెల్పాడు.

ఫ్రెంచి సేనాని బర్తరఫ్

మొరాకోలో ఫ్రెంచి సైనికుల తిరుగుబాటు ఫలితంగా

(బోరిస్ క్రైడెల్)

పారిస్, అక్టోబర్ 11—మొరాకోలో ఫ్రెంచి సైన్యంలో తిరుగుబాటుఫలితంగా ఒక సీనియర్ సేనాని బర్తరఫ్ చేయబడడం, ఇద్దరు కల్నల్స్ అరెస్టు కావడం జరిగింది. ఉత్తరాఫ్రికాలో సేవకు రిజర్వులోని సైనికుల పిలిపింపు ప్రారంభమైనది మొదలు యింతవరకు ఎప్పుడూ జరిగనట్టి ఈ తిరుగుబాటును గురించి చర్చించే నిమిత్తం ఫ్రెంచి ప్రధాని మిస్టర్ ఫారె మంత్రివర్గం సమావేశం జరిపించిన పిదప కొత్త సైనిక మంత్రి జనరల్ [illegible] తిరుగుబాటులో సంబంధం కలవారిపై తీసుకొనదగిన చర్యలు [illegible].

రిజర్వు సైనికులు తమ పిలుపును వినడింపు పొందిరం, వారికి తగిన ఏర్పాట్లు [illegible] సీనియర్ సేనాని జవాబు [illegible] ఒక ఫ్రెంచి [illegible] అన్నాడు.

[illegible] సేనాని పేరు [illegible] ఉత్తర [illegible] సేనాని జనరల్ [illegible] అయివుండవచ్చునని, అరెస్టయిన [illegible] ఫ్రెంచి సైనిక దళాధికారులని, వేరొక అధికారి తిరుగుబాటు జరిపిన [illegible] అన్నాడు.

డాక్టర్ బి. సి. రాయ్

కలకత్తా, అక్టోబర్ 12— బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్, [illegible] [illegible] సమావేశంలో [illegible] [illegible] ఢిల్లీకి [illegible]

[illegible] 15 [illegible] [illegible] [illegible]

కరాచీ ఎగ్జిబిషన్‌లోని ఇండియన్ స్టాలుపై రాళ్లవర్షం

ప్రదర్శకులపై పోలీసుల లాఠీఛార్జి

కరాచీ, అక్టోబర్ 12—

ఇక్కడ పారిశ్రామిక ప్రదర్శనలో ఇండియా స్టాలుముందు నాలుగు రోజులుగా పికెటింగు జరుపుతున్న పాకిస్తానీలు నేడు దౌర్జన్యానికి దిగిన కారణంగా వారిపై పోలీసులు లాఠీఛార్జీ చెయ్యవలసి వచ్చింది.

ఈ ప్రదర్శనలోని ఇండియాస్టాలులో పెట్టబడ్డ ఇండియాదేశ పటంలో జమ్మూ, కాశ్మీర్ స్టేటు కూడ చేర్చబడివున్నందువల్ల దానిని ఇక్కడ ప్రదర్శించగూడదని, ఆ పటాన్ని తొలగించడమో, దానినుంచి జమ్మూ, కాశ్మీర్ స్టేటును తొలగించడమో జరగాలని కోరుతూ కొందరు పాకిస్తానీలు ఈ పికెటింగును [illegible].

నాలుగురోజులుగా ఈ పికెటింగు సాగుతున్నది. ఇది రోజురోజు [illegible] వుండడంవల్ల నేడు స్టాలుముందు పోలీసులు కావలా వున్నారు.

సాయంత్రం 5 గంటలనుంచి [illegible] వరకు పికెటింగ్ కొనసాగింది. పికెటింగు చేస్తున్నవాళ్ళు దౌర్జన్యానికి దిగి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఇండియా స్టాలులో గాజుపలకలు, ల్యాంపులు [illegible] పగిలి పోయినవి. సాయంత్రం 6-30 నిమిషాలకు ఒక పికెటరు ఇండియా స్టాలులోకి ఒక సిరాబుడ్డి [illegible] ఈ అల్లరి ప్రారంభమైంది. [illegible]

పారిశ్రామిక ప్రదర్శనలో నేడు [illegible] ప్రత్యేక దినం. అందువల్ల [illegible] పికెటర్లు [illegible].

ఇండియా స్టాలులోకి ఎవరూ ప్రవేశించకుండా పికెటర్లు [illegible] అయినా స్టాలు తెరిచేవుంచబడింది.

[illegible] పికెటర్లను [illegible] అరెస్టు చేశారు. అందులో ఒకడు [illegible].

ఈ విషయంలో ఇండియా [illegible] కార్యాలయానికి చెందిన ఒకరు [illegible] [illegible] [illegible] [illegible].

రావి నదికి రెండవ గండి

హెడ్‌వర్క్సును కాపాడ్డానికి పాకిస్తాన్ చర్య

లాహోర్, అక్టోబర్ 11—రావినది బాగా పొంగడంవల్ల ఆనకట్ట హెడ్ వర్క్సును ముప్పు తప్పించడం కోసం సెందాహి దగ్గర మరొక గండి కొట్టవలసిందిగా నేటి ఉదయం అధికారులు ఉత్తర్వు చేసినట్టు తెలుస్తున్నది.

రావినది గట్టుకు నిన్ననే ఒకగండి కొట్టబడింది. నేడు మరొక గండికి ఉత్తర్వు చేయబడింది.

దీనివల్ల పశ్చిమ పాకిస్తాన్‌లో కొత్త ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. నిన్నటి గండివల్ల 1,25,000 ఎకరాల పొలం నేడు అదనంగా నీటిలో మునిగింది.

సట్లెజ్ నదికూడా విపరీతంగా పొంగుతున్నది. లాహోర్ జిల్లాలో వేలకొలది ప్రజలు చెట్లమీద, ఇండ్లకప్పులమీద తలదాచుకొంటున్నారు. పాకిస్తాన్ విమానాలు నిన్న ఇటువంటి ప్రజలకోసం 65,000 పౌనుల ఆహారాన్ని పడవేసినవి.

[illegible] ప్రవాహం ప్రళయంగా [illegible] ఈ సిబ్బందులు [illegible] మందులు [illegible] అందజేయడానికి [illegible].

సియాల్‌కోట జిల్లాలో 300 మంది [illegible] [illegible].

ఇండియాకు పియర్సన్ రాక

న్యూఢిల్లీ, అక్టోబర్ 10— ఇండియాలో 12 రోజులు పర్యటించనున్న కెనడా విదేశాంగ మంత్రి మిస్టర్ లెస్టర్ పియర్సన్ అక్టోబర్ 24 తేదీన న్యూఢిల్లీకి రాగలడు.



ద్వితీయ ప్రణాళికలో వ్యవసాయ పథకాలకు 350 కోట్లు కేటాయింపు

—శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 13—

వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను సమాన స్థాయిలో అభివృద్ధిని సాధించడమే గాక, వ్యవసాయానికి సంబంధించిన వివిధ శాఖలలో ఇంకా విస్తృతంగా అభివృద్ధి పథకాలను నిర్వహించడమే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక లక్ష్యమనీ, అప్పుడే ఉద్యోగావకాశాలు పెంపొందగలవనీ, జాతీయాదాయం హెచ్చు కాగలదనీ, ప్రజల జీవన వ్యయ ప్రమాణాలు వృద్ధి చెందగలవనీ కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ యీనాడు ఢిల్లీ రేడియో కేంద్రం నుంచి ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు కాక, వ్యవసాయ రంగంలో తదితర పథకాల నిర్వహణకు ద్వితీయ ప్రణాళికా కాలంలో 350 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడిందని ఆయన వెల్లడించారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు.

"ప్రథమ ప్రణాళికా కాలం ముగియవచ్చింది. ద్వితీయ ప్రణాళిక తయారవుతోంది. యుద్ధం వల్ల, దేశవిభజన వల్ల మన దేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రథమ ప్రణాళిక సాధించిన విజయాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ఎంతో ఉపకరించాయి. ఆహార ధాన్యాల లోటును తీర్చడం, అత్యవసర వస్తువుల వాడక ప్రమాణాలను వృద్ధి చేయడమే ప్రథమ ప్రణాళికలోని వ్యవసాయ పథకాల లక్ష్యం అయితే, ప్రథమ ప్రణాళికా కాలం పూర్తి కాకుండానే, ఆ లక్ష్యాలను అధిగమించడం జరిగింది. ప్రథమ ప్రణాళిక తృతీయ సంవత్సరంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని మించింది. దానితో దేశంలో ఆహార ధాన్యాలపై గల కంట్రోళ్ళను రద్దు చేయగలిగాం. మూనె గింజల ఉత్పత్తి, పత్తి ఉత్పత్తి లక్ష్యాలు కూడా 1954-55 వ సంవత్సర కాలంలో అధిగమించబడ్డాయి. ఎన్నడూ లేనంత ఎక్కువగా, ప్రథమ ప్రణాళికా కాలం ముగియకుండానే 18 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. జనుము విషయంలో మాత్రం ఉత్పత్తి లక్ష్యం ఇంకా సాధించబడలేదు. వ్యవసాయోత్పత్తుల సూచికా సంఖ్య 1949-50 లో 100 అనుకుంటే, 1953-54, 1954-55 లలో ఆ సూచికా సంఖ్య 114 కు పెరిగింది.

"యుద్ధంవల్ల, దేశ విభజనవల్ల చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కబరచడం ప్రథమ ప్రణాళిక లక్ష్యమైతే శీఘ్రగతిని ఆర్థికాభివృద్ధిని సాగించడం ద్వితీయ ప్రణాళిక లక్ష్యం. ఆహారపు పోషకత్వపు ప్రమాణాల దృష్ట్యా, మన భోజనంలో మాంసకృత్తులు, విటమినులు లేవనే చెప్పవచ్చు. పైగా, కేలరీలు ఎక్కువగా లేకపోవడంవల్ల మన భోజనం మనకు కావలసిన శక్తి నివ్వడంలేదు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి పాలు, మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు మొదలైన అనుబంధ ఆహారాలను విశేషంగా ఉత్పత్తి చేయడానికి మనం కృషి చేయాలి. ప్రస్తుతం దేశంలో ప్రజలు ఏడాదికి సగటున 15 గజాల బట్టను మాత్రమే వాడుతున్నారు. ప్రపంచంలో యింత తక్కువ బట్ట వాడకం గల దేశం లేనే లేదు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే సరికి దేశంలో తలసరి సగటు బట్టల వాడకాన్ని 20 గజాలకైనా పెంచవలసి వుంది. 1950-51 వ సంవత్సరానికి వ్యవసాయోత్పత్తుల సూచికా సంఖ్య 135 కు పెరగవలసి వుంది."

ఇరిగేషన్ సౌకర్యాలను గురించి ఆయన యిలా అన్నారు:

"పంటలు ఎక్కువగా పండేందుకుగాను సాగు నీటి పారుదల సౌకర్యాలను వృద్ధి చేయవలసివుంది. ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తేవాలి. మేలిరకం విత్తనాలను, ఎరువులను సరఫరా చేయాలి. 1961-61 వ సంవత్సరానికల్లా 9 కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని ద్వితీయ ప్రణాళిక లక్షిస్తోంది. ఇందుకై వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వహించాలి. ప్రథమ ప్రణాళికా కాలంలో వ్యవసాయోత్పత్తులకు క్రయవిక్రయ సౌకర్యాలు, గిడ్డంగి సౌకర్యాలు కల్పించడానికి ఎక్కువ శ్రద్ధ వహించబడలేదు. ద్వితీయ ప్రణాళికా కాలంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి.

"పది సంవత్సరాల కాల ప్రణాళిక ప్రకారం ప్రారంభించిన కెలక గ్రామ పథకాలను ఇంకా విస్తృతం చేయాలి. కోళ్ళు, గొర్రెల పెంపకం విషయమై కూడా శ్రద్ధ వహించాలి. మత్స్యపరిశ్రమలో పరిశోధనలు సాగించాలి.

"మన దేశపు అటవీసంపదను కూడా పూర్తిగా వినియోగించుకోవాలి. అటవీ శాఖకు సంబంధించిన వివిధ సమస్యలను పరిశీలించి, అటవీ సంపదను సద్వినియోగం చేసేందుకు తగు సలహాల నిచ్చేందుకుగాను ఒక ప్రత్యేక సంఘాన్ని నెలకొల్పడానికి తలపెట్టబడింది.

"1960-61 వ సంవత్సరానికి దేశమంతటా జాతీయ వికాస కార్యక్రమాలు విస్తరించబడనున్నవి. అందుచేత అందులో పనిచేసే సిబ్బందికి నూతన పరిశోధనా ఫలితాలను అందజేయవలసి వుంది. పైగా, వ్యవసాయాభివృద్ధి పథకాలను అమలుజరపడానికి అవసరమైన సుశిక్షితులు అయిన సిబ్బంది అవసరం. అందుచేత, వ్యవసాయం, పశుపోషణ, సహకారవ్యవస్థ రంగాలలో పరిశోధనలు సాగించడానికి, సిబ్బందికి శిక్షణ గరపడానికి ఏర్పాట్లు జరగాలి.

"వ్యవసాయాభివృద్ధి పథకాలను అమలు జరపడంతోపాటు, వ్యవసాయోత్పత్తుల ధరలు దిగజారకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామీణ పరపతి దర్యాప్తు సంఘం సిఫారసు చేసినట్లు ఆహార ధాన్యాలు నిలవచేసేందుకు గిడ్డంగులు నిర్మించడం, సహకార పద్ధతులలో క్రయవిక్రయాలను సాగించడంవల్ల ధరవరల స్థైర్యాలను కాపాడ వీలవుతుంది.

"ద్వితీయ ప్రణాళికా కాలంలో వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన యీ పథకాలను (పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు మినహాగా) నిర్వహించడానికి 350 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేయబడింది. 50 కోట్ల ఖర్చుతో కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వమే అమలు జరుపుతుంది. మిగిలిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.

"వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను సమస్థాయిలో అభివృద్ధి జరగాలి. అప్పుడే దేశానికి శ్రేయస్సు, మానవజాతికి కళ్యాణం."

1950-51 వ సంవత్సరానికి వ్యవసాయోత్పత్తుల విషయంలో క్రింద పేర్కొనిన లక్ష్యాలను సాధించవలసి వుందని ఆయన అన్నారు:

పేరు	1955-56 లో ఉత్పత్తి	ఉత్పత్తి లక్ష్యం (1960-61)
ఆహార ధాన్యాలు	550 లక్షల టన్నులు	635 లక్షల టన్నులు
కాయధాన్యాలు	100 లక్షల టన్నులు	115 లక్షల టన్నులు
చెరకుపంట	61 లక్షల టన్నులు	77 లక్షల టన్నులు
పంచదార	18 లక్షల టన్నులు	22½ లక్షల టన్నులు
మూనె గింజలు	55 లక్షల టన్నులు	70 లక్షల టన్నులు
పత్తి	42 లక్షల బేళ్ళు	55 లక్షల బేళ్ళు
జనుము	40 లక్షల బేళ్ళు	50 లక్షల బేళ్ళు

అలహాబాద్ విద్యార్థులలో క్రమశిక్షణారాహిత్యం

విచారణకు హైకోర్టు న్యాయమూర్తి నియామకం

లక్నో, అక్టోబర్ 12— అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులలో క్రమశిక్షణారాహిత్యానికి గల కారణాలను గురించి దర్యాప్తు చేయడానికి అలహాబాద్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి రణధీర్ సింగ్ ఒక్కరితో విచారణ సంఘం ఏర్పాటు చేయబడినట్లు అలహాబాద్ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ శ్రీ బి. యన్. ఝా నేడు వెల్లడించారు.

విద్యార్థులలో క్రమశిక్షణ వ్యాప్తికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి అనుసరించదగు మార్గాలను కూడా ఈ విచారణ సంఘం సూచించగలదు.

శ్రీ దేశ్‌ముఖ్‌తో సర్ బోయెల్ చర్చ

న్యూఢిల్లీ, అక్టోబర్ 12—బ్రిటిష్ కోశాంగ ఎకానమిక్ సెక్రటరీ సర్ ఎడ్వర్డ్ బోయెల్ నేటి ఉదయం ఇండియాప్రభుత్వం ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్‌ను కలుసుకొని వివిధ సమస్యలపై చర్చించారు.

సింగపూర్ వెళ్ళుతూ మూడురోజులు ఆయన ఢిల్లీలో ఆగుతున్నారు. సింగపూర్‌లో కొలంబో ప్రణాళిక సలహా సంఘసమావేశంలో పాల్గొంటారు.

అన్నసముద్రం ఈనాం రైతుల రాయబారం

కంభం, అక్టోబర్ 12—ఆంధ్ర రాష్ట్ర కిసాన్ సమ్మేళన కార్యదర్శి శ్రీ పి. బాలిరెడ్డి, మార్కాపురం తాలూకా కిసాన్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ వై. రామయ్యగార్లు అన్నసముద్రం ఈనాం రైతుల తరఫున మెద్రిగొండ పాలెం డిప్యూటీ తహసీల్దార్ వద్దకు రాయబారంవెళ్ళి ఎంతోకాలం నుంచి అమలులో వుంటున్న 141 వ సెక్షన్ ఉత్తరువును రద్దు చేయాలని కోరుతూ అర్జీని సమర్పించారు. డిప్యూటీ తహసీల్దార్ ఆ అర్జీని కారణాలు చెప్పకుండానే త్రోసివేశారు. ఈ రాయబారవర్గంవారు తహసీల్దారుకు ఇంకొక అర్జీ సమర్పించారు. చెరువున్నంత లేగిపోనుండా చూడడానికి తగు చర్యలను వెంటనే తీసుకోవాలని అందులో వారు కోరారు.

ఖమ్మం భూమి తనఖా బ్యాంకి కొత్త డైరెక్టర్లు

ఖమ్మం, అక్టోబరు 12. జిల్లా కలెక్టర్ అధ్యక్షతను ఖమ్మం భూమి తనఖా బ్యాంకి ఎన్నికలు జరిగినవి. మొత్తం ఆరు యూనిట్లను బ్యాంకు కొత్త డైరెక్టర్లు ఎన్నుకోబడ్డారు. శ్రీ కె. వెంకయ్య, శ్రీ కె. రంగారెడ్డి, శ్రీ ఎం. బుచ్చయ్య, శ్రీ సి. విశ్వం, శ్రీ ఏ. రామారావు, శ్రీ ఎ. సత్యంగార్లు డైరెక్టర్లుగా ఎన్నికైనారు.

ఖమ్మం మునిసిపాలిటీలో పాతకుంట వార్డుకు జరిగిన బై-ఎలక్షన్‌లో కాంగ్రెసు అభ్యర్థి మిస్టర్ అబుల్ వాహబ్ ఏకు వోట్ల మెజారిటీతో ఎన్నికైనాడు.

ఈ ఎన్నికలో కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టుపార్టీ అభ్యర్థులు కూడా పోటీచేశారు.

మద్రాసు మేయర్ విందు

మద్రాసు, అక్టోబర్ 12— మద్రాసు మేయర్ శ్రీ ఎం. ఎ. చిదంబరంగారు నిన్న రాత్రి కార్పొరేషన్ స్టేడియంలో విందుచేశారు. శ్రీ చిదంబరంగారు త్వరలో సదరు విరమణ చేస్తారు. సిటీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ ఆఫీసర్లు పెక్కుమంది విందుకు వచ్చారు. మద్రాసు మేయర్, సిటీ కౌన్సిల్ సెక్రటరీ శ్రీ జె. వి. ఎస్. రావుగారు స్వాగతం చెప్పారు.

మాస్కో జంతు ప్రదర్శనశాల డైరెక్టర్ మిస్టర్ సోసనోవ్‌స్కీ కూడా హాజరైనారు. మద్రాసు జంతు ప్రదర్శనశాల శతవార్షికోత్సవం సందర్భంలో సోవియెట్ రష్యా బహూకరించిన జంతువులను ఆయన తీసుకొని వచ్చారు.

హైదరాబాద్ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో ప్రజలు ఎనిమిదివేల రూపాయలు ప్రోగు చేసుకుని ఒక ఆసుపత్రిని నిర్మించుకున్నారు.

"ఒక్కసారిగా ధరలు తగ్గితే ప్రమాదం": శ్రీ సి. డి. దేశ్‌ముఖ్ హెచ్చరిక

కాన్పూర్, అక్టోబర్ 12—

కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశముఖ్ నేడిచ్చట ప్రసంగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో హఠాత్తుగా మార్పులు, ఒడుదుడుకులు రాకుండా చూడడం చాలా అవసరమని అన్నారు. దేశంలో ధరలు, క్రమక్రమంగా సహజమైన స్థాయిని అందుకొనేటట్లు చెయ్యాలంటే శక్తివంచన లేని కృషి జరగవలసి వుంటుందని కూడా స్పష్టం చేశారు.

ఉత్తర ప్రదేశ్ వాణిజ్యమండలి అర్థ సంవత్సర సర్వసభ్య సమావేశంలో శ్రీ దేశ్‌ముఖ్ ప్రసంగిస్తూ వ్యవసాయపు పంటల ధరలకంటె పారిశ్రామిక వస్తువుల ధరలు హెచ్చుగా వుంటున్నవనే విమర్శలకు సమాధానం చెబుతూ వేతనాలలో కాని, ముడి వస్తువుల ధరలలో కాని తీవ్రమైన మార్పులు చేయడం వాంఛనీయం కాదని అన్నారు. కాగా పారిశ్రామిక వస్తువుల ధరలను తగ్గించ చేయడానికిగాను, సాంకేతిక నైపుణ్యాన్ని, నిర్వహణ దక్షతను పెంచుకోవలసి వుంటుందని వివరించారు.

దేశంలో ఉత్పత్తి వివిధ రూపాలలో పుంజుకొనవలసిన ఆవశ్యకతను వివరిస్తూ చిన్న పరిశ్రమలలో ఉత్పత్తి వ్యయం తగ్గాలని అన్నారు. పోతే కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి, అధికోత్పత్తిని సాధించేకొద్దీ హెచ్చుమందికి పని చూపడాన్ని గురించి కూడా ఆలోచించవలసి వుంటుందని అన్నారు.

స్త్రీలకు ఎక్కువగా ఉద్యోగాలు

ద్వితీయ ప్రణాళికలో ప్రత్యేకించబడాలని శ్రీమతి లక్ష్మీ మీనన్ ఉద్బోధ

హైదరాబాద్, అక్టోబర్ 12—స్త్రీల కోసం రెండవ పంచవర్ష ప్రణాళికలో కనీసం 40 లక్షల ఉద్యోగాలనైనా సృష్టించవలసి వున్నదని నేడిక్కడ అఖిలభారత మహిళా సభ అధ్యక్షురాలు, ఇండియా విదేశాంగ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి అయిన శ్రీమతి లక్ష్మీ మీనన్ కోరారు.

రాజ్యసభ సభ్యురాలు శ్రీ వి. కె. దాగే అధ్యక్షతను, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆర్థిక సంఘం యాజమాన్యాన జరిగిన సమావేశంలో "స్త్రీలు-రెండవ పంచవర్ష ప్రణాళిక" గురించి మాట్లాడుతూ, స్త్రీలు అన్ని విధాలా అర్హులై వున్నప్పటికీ వారికి ప్రస్తుతం ఉద్యోగాలు ఇవ్వబడటంలేదని, ద్వితీయ ప్రణాళికలో 100 లక్షల ఉద్యోగాలైనా సృష్టించబడగలవు కాబట్టి అందులో మూడోవంతైనా స్త్రీలకు ప్రత్యేకించవలసి వున్నదని ఆమె ఉద్ఘాటించారు.

సులభంగా బ్రతకడానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలుకూడా స్త్రీలకు అందుబాటులో లేవని, స్త్రీల విషయంలో బొటకమైన ఇబ్బందులను తొలగించి, వారు సులువుగా దేశసేవలో పాల్గొనడానికి అవకాశం కలిగించాలని ఆమె ఉద్బోధించారు.

విజయవాడలో లేబర్ కాలని

మొదట 300 ఇళ్ళు కట్టడానికి నిర్ణయం

కర్నూలు, అక్టోబర్ 12—విజయవాడలో పారిశ్రామిక కార్మికులకు మొత్తం ఒక వెయ్యి ఇళ్ళు నిర్మించడానికి 56 యకరాల స్థలాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసిందని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నేడిక్కడ చెప్పారు.

1955-56 లో మూడు వందల ఇళ్ళు నిర్మించాలని ప్రతిపాదించబడింది. ఈ పథకాన్ని అమలు పరచడానికి సగం గ్రాంటుగాను, మిగతా సగం అప్పుగాను మొత్తం 9 లక్షల రూపాయలను మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని ఆయన తెలిపారు.

ఆంధ్ర భూస్వామ్య సంస్కరణల సంఘం

నవంబరు మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

మద్రాసు, అక్టోబర్ 12—ఆంధ్ర భూసంస్కరణల సంఘంవారు నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని నేడిక్కడ విశ్వసనీయంగా తెలియవచ్చింది.

అక్టోబర్ 7 నుంచి 11 వరకు ఆంధ్ర రెవిన్యూ బోర్డు కార్యాలయంలో జరిగిన సమావేశాలలో ఆ కమిటీవారు భూసంస్కరణలపై కొన్ని తాత్కాలిక నిర్ణయాలకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాలకు కమిటీ చెయిర్మన్ శ్రీ లక్కరాజు సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

నెల్లూరులో అక్టోబరు 28 వ తేదీని కలెక్టర్ ఆఫీసులో ఈ కమిటీ వారు సమావేశమై భూసంస్కరణలపై భూస్వాములు, కౌలుదారుల అభిప్రాయాలను స్వీకరిస్తారు.

ఆంధ్ర భూసంస్కరణల సంఘం వారు అక్టోబరు 29 వ తేదీని, ఆ తర్వాత మరి కొన్ని తేదీలలోను మద్రాసులో సమావేశమై తమ నివేదికకు తుదిరూప మిస్తారు. ఈ కమిటీ వారు కర్నూలులో నవంబరు మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు.

కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో ఈ కమిటీవారు పర్యటించారు.

హిందీ వ్యాప్తి

శ్రీ మోటూరి సత్యనారాయణగారి సూచన

మద్రాసు, అక్టోబరు 11—రాష్ట్రీయ భాషలో జోక్యం కలిగించుకోని మేరకే హిందీకి ప్రాధాన్య మివ్వాలని హిందీ కమిషన్ సభ్యులు శ్రీ మోటూరి సత్యనారాయణగారు నేడిక్కడ పేర్కొన్నారు.

జాతీయభాష రాష్ట్రీయ భాషకు ఉద్వాసన చెప్పకూడదని కూడా ఆయన అన్నారు.

అయితే భాషారాష్ట్రాల నిర్మాణం మూలంగా రాజకీయాలలో భాషా తత్వం ప్రకోపించే ప్రమాదం కలదని, అందువల్ల భాషా సమస్యపట్ల సహనశీలమైన, సమన్వయ పూర్వకమైన దృక్పథం అవలంబించాలని ఆయన అన్నారు.

ఫజల్ ఆలీ కమిషన్ తన నివేదికలో వివిధ రాష్ట్ర భాషల శ్రేయస్సును, జాతీయ భాష అయిన హిందీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సిఫారసులు చేసినందుకు శ్రీ సత్యనారాయణగారు జోహార్లు అర్పించారు.

హిందీ కమిషన్ సభ్యులను కలిసికోడానికి శ్రీ సత్యనారాయణగారు బొంబాయి వెళ్తున్నారు.

రాజభవన్ వార్తలు

కర్నూలు, అక్టోబర్ 12—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిని నేడు రాజభవన్‌లో చీఫ్ సెక్రటరీ శ్రీ ఓ. పుల్లారెడ్డి, బొంబాయి చిత్రకారుడు శ్రీ సి. నాగేశ్వరరావుగారు కలుసుకున్నారు. యూనియన్ డిప్యూటీ కార్మికమంత్రి మిస్టర్ అబీద్ అలీ నేడు కర్నూలునుంచి బొంబాయి వెళ్ళారు.

కలకత్తా మెయిలు

మద్రాసు, అక్టోబర్ 13—నేటి ఉదయం కలకత్తా మెయిల్ ఒకటిన్నర గంటలు ఆలస్యంగా ఇక్కడికి వచ్చింది.

రేడియో

(అక్టోబర్ 15, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాస్ ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 వనితావాణి—ఇరువురిలో ఎవరిది? గృహోదయ పట్టిక: భర్తదా? భార్యదా? చర్చ; తెలుగుతల్లి; పిల్లల పెంపకం: ఆట వస్తువులు—ప్రసంగం; చెప్తా వింటారా? సాయంత్రం: 5-30 ఎమ్. గోపాలాచారి (గా); 6-0 ఉభయకుశలోపరి—శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 6-10 (రి); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి? విచ్ఛిన్నతిమిరము (తిక్కన): కావ్యపఠనము; వ్యవసాయ పరిశోధనలు: వరిపంట; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—నాటిక: 7-30 (రి); 8-0 ఎమ్. గోపాలాచారి (గా): 8-30 పెల్లూరి కనకదుర్గాంబ (గా): 9-0 (ఆం. వా): 9-15 రాగప్రస్తారం: వీణ—నిలయ వాద్యబృందం సహా; 9-30 అఖిలభారత సంగీతకార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 వి. పార్థసారథి (గా): 8-0 నిలయ విద్వాంసుడు (వే): మధ్యాహ్నం: 1-0 మహిళా మండలి—గంగా గౌరి వివాదం: స్త్రీలపాటలు; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 అలమేలు పట్టాభిరామన్; 3-45 గీతావళి; సాయంత్రం 5-30 తిరుక్కోడికావల్ ఆర్. కృష్ణమూర్తి అయ్యర్ (వ); 6-0 సంగీత పాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 చంద్రా సంపత్; 7-0 (స్థా. రి); 7-45 జంత్రసమ్మేళనం; 8-0 (రి); 8-15 డి. కె. జయరామన్; 9-0 సి: సరస్వతీబాయి—కథాకాలక్షేపం; 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (రి): 7-30 బాలానందం—నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 (స్థా. రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వీ); 2-15 పిల్లల కార్యక్రమం; 4-0 పిల్లల కార్యక్రమం (ఆం): 4-30 (రి); సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు: 6-25 (స్థా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 శాంతియుత సహజీవనము: పంచశీల—ప్రసంగం; గాడిచెర్ల హరిసర్వోత్తమరావు; 8-0 (ఆం. వా): 8-15 ప్రసంగం (ఆం): 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి): 6-55 కార్యక్రమ వివరణ: 7-0 (తె. వా): 7-15 షేక్ కబీర్ (వ): 7-45 భజన్, గీత్; 8-0 (ఆం. హిం. వా); 8-30 జైనుల్ ఆబేదీన్, మజల్; 8-45 మహ్మద్ ఖాన్: తబ్లా; మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 షేక్ కబీర్ (వ): 1-30 (రి): 1-50 (తె. వా): సాయంత్రం: 5-30 గీతావళి: ఎన్. నాగేశ్వరరావు; 5-45 (రి); 6-30 (రి): 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—గీతావళి: ఎన్. నాగేశ్వరరావు; 7-0 (తె.వా): 7-15 గ్రామసీమ—రాబడి వచ్చే సరదాలు: తేనెటీగల పెంపకం—ప్రసంగం; వార్తలు, అభిప్రాయాలు; బజారుధరలు, వాతావరణం: 8-0 ప్రసంగం (ఆం); 8-15 జైనుల్ ఆబేదీన్: మజల్, గీత్; 8-30 భజన్; 8-45 జైనుల్ ఆబేదీన్: మజల్; 9-0 (ఆం. ఉ. వా): 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

ఏడుగురు ప్రాథమిక పాఠశాలోపాధ్యాయుల కోసం గోద్రా మునిసిపాలిటీ ఒక ప్రకటన చెయ్యగా 1,400 దరఖాస్తులు వచ్చినవట.



కుటుంబంమొత్తానికి ఒకేఒక టాల్క్‌పౌడర్

ఉత్సాహాన్ని రేకెత్తించే సువాసన గల ప్రొటెక్స్ నాణ్యమైన, సర్వ విధోపయోగమైన టాయిలెట్ పౌడర్ పెద్ద డబ్బాలో తక్కువ ధరకు లభ్యమౌతున్నది!

ఇండియా అంతటా వేలాది కుటుంబాలు సున్నితమైన సువాసనకు ప్రొటెక్స్‌నే ఎన్నుకుంటారు, అది అన్ని విధాలా ఉపయోగించడానికి వీలైనది కావడమే కారణము...

ప్రొటెక్స్ మీరు నేడు రాసుకున్నారా?

నాణ్యతకు కాల్గేట్—పామోలివ్ వారి హామీ

ప్రొటెక్స్ సర్వోపయోగమైన టాయిలెట్ పౌడర్

ప్రభాకర్ లాంతర్లు



తయారుచేయువారు:
ఓగ్లే గ్లాసు వర్క్సు లిమిటెడ్., ఓగ్లేవాడి (నార్త్ సతారా జిల్లా)

డిస్ట్రిబ్యూటర్లు: ఇండియన్ గ్లాస్ వేర్ డిపో, 29, స్ప్రింగర్ వీధి, జి. టి. మద్రాసు; జయభారతం కంపెనీ, 11, ఫిలిప్స్ వీధి, మద్రాసు, పొర్గన్ దండపాణ్, శివకాశి; సి. ఆర్. చందర్, వేలూరు.

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల యందును సేల్సు డిపోలు గలవు.

(శ్రేష్ఠమైనది—గ్యారంటీ గలది)

రోజాపుష్పం

మార్కు

అగ్గిపెట్టెలనే కొనండి.

తయారు చేయువారు:
1. స్టార్ ట్రేడింగ్ మాచ్ ఫ్యాక్టరీ, కోయిల్‌పట్టి.
2. [illegible] ఇండియా మాచ్ ఫ్యాక్టరీ, కోయిల్‌పట్టి.

హార్లిక్స్ మీకు ఎలా సహకరిస్తుంది

సామాన్యంగా చురుకైన వ్యక్తికి అతని నిత్యపు పనుల కొరకు జరిగిన శక్తినష్టం తీరకపోవుటచే అలసటగా ఉంటే అతని ఆహారమునుండి కావలసినంత పోషణ అతనికి లభించుట లేదని చూపవచ్చును. అటువంటి సందర్భములలో నిత్య ఆహారములో పోషణ పరిపూర్ణము చేయుటకు డాక్టర్లు తరచు హార్లిక్స్ సిఫార్సు చేస్తారు. సమృద్ధమైన పూర్తి మీగడగల ఆవుపాలయొక్క పుష్టినిచ్చు పోషణ, దానితోడు గోధుమ మరియు మాల్టెడ్ బార్లీల సత్తువనిచ్చు సారములతో తయారగు హార్లిక్స్ పూర్తి పోషణ నిచ్చుటలో నిశ్చయముగ సహకరించును. హార్లిక్స్ వ్యయమైన శక్తిని త్వరలోనే తిరిగి చేకూర్చును.

హార్లిక్స్

అదనపు పోషణ నిచ్చును
...సత్తువను మరల చేకూర్చును

HL 350



'అనాసిన్'

నాలుగు మందులను కలిగియున్నది.

'అనాసిన్' నాలుగు మందులయొక్క వైజ్ఞానిక మిశ్రమము అది నరముల సున్నిత స్థానములందుండి తీవ్రమైన మిశ్రమచర్యమ జరిపి, నొప్పి, తలనొప్పి, జలుబులు, జ్వరం, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రవిముక్తిని కలిగించును.

1. క్వినైన్: అధిక శక్తి నిచ్చు మరియు జ్వరనివారణ మొనర్చు గుణాలకు ప్రఖ్యాతి గాంచినది, జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కఫిన్: ఉల్లాసానికి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిటిన్: తీవ్రమైన బాధా నివారణ జ్వర నివారణయని ఖ్యాతిచెందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్: తలనొప్పి, మరియు ఇతర బాధలను పోగొట్టుటకు మిగుల ఉపయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునియొక్క ఔషధయోగము వలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు, లేక కడుపును అవకతవక చేయదు. నొప్పి, తలనొప్పి జలుబులు, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు రూఢియైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

లక్షలాది మందికి బాధావిముక్తిని కలిగించును

మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాద్ పిలుపు



ఆవిరాజ్ పండిట్ మురారిదత్ శర్మ విద్యా వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప నిపెటింనవారు

నెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

మద్రాసు ప్రతినెల 14 15 తేదీలలో ఓషనిక్ హోటల్ 151, మౌంట్‌రోడ్ ఫోన్: 86923

బెంగుళూరు ప్రతినెల 16 మరియు 28 తేది తాజ్ మహల్ హోటల్, గాంధీ నగర్, ఫోన్ 4422

మైసూరు ప్రతినెల 17 తేది ఇంద్రా భవన్ హోటల్ ధన్వంతరి రోడ్. ఫోన్: 590

హైదరాబాద్ ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్ 5591.

కలవవలసిన వేళలు: 7 30 నుండి ఉ॥ 12 30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7 30 గం॥వరకు

షెడ్యూలు గమనించి, ఆరి తేదీనవారి వైద్య సలహాను పొందండి

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణించేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

...ది ఎర్రమేలు కెంపులు, ముత్యములు ముఖ్యంగా నవరత్నముల మిశ్రమము. దిగువ జబ్బులకు అమోఘ నివారిణి: ...ముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు పోడ, బొల్లి, ఫిట్సులు, మూల వ్యాధి ఉబ్బసము, ఆరోగ్యం చేకూరు. ఇది యొక్క ఒకటే పసిడి మైనది.

విశాఖపటణం రాజమండ్రి, గుంటూరు, బెజవాడ కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి తింజావూర్, శేలం, కాలికట్, త్రివేండ్రం కొట్టాయం, తిరునెల్వేలి, తిరు... కొలంబు అడెసులకు, ఉచిత ... గుటలాగుకు వ్రాయండి

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India),
Grams Navratna

రాత్రిళ్లు నిద్రలేకపోవడం

మూత్ర పిండాలు మూత్రాశయాలను జబ్బులవల్ల కలిగే నిస్సత్తువ, నెప్పిపోటు, కండరముల నొప్పులు, రాత్రిళ్లు నిద్రలేకపోవడం బలహీనత, కాళ్లు వాపు తలతిమ్మి తలనొప్పులు, పడిశెములు, మూత్రపిండాలు, మూత్రాశయాలవల్ల కలుగు బలహీనత మొదలైన అనారోగ్యతలకు మీ డాక్టరువద్దనుండి సిస్టెక్స్ (CYSTEX) తెచ్చుకోండి సిస్టెక్స్ (CYSTEX) 30 సంవత్సరాలనుండి లక్షలాది ప్రజలకు శాశ్వత ఉపశమనం కలిగించింది. సిస్టెక్స్ (CYSTEX) తప్పక గుణమిస్తుంది. లేదా ఖరీదు వాపసు చేయబడుతుంది.

సాఠే

యీ పేరు శ్రేష్ఠమైన బిస్కట్లకు వాడుకపడమైనది

దక్షిణభారత హింది ప్రచారసభ

ప్రాథమిక పరీక్ష ఫలితాలు

మద్రాసు, అక్టోబర్ 13—గత ఆగస్టు మాసంలో దక్షిణభారత హిందీ ప్రచారసభ నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైనవారి నెంబర్లు కింది ప్రచురిస్తున్నాము —

6402 నుంచి 05 07 08 09 11 12 13 15 16 19 21 నుంచి 24 26 27 29 31 32 34 35 37 40 41 43 45 46 52 53 55 59 63 64, 66 74 75 89 91 నుంచి 94 68 99

6502 నుంచి 10 12 15 16 20 21 27 30 33 35 నుంచి 41 43 47 50 51 54 57 59 61 62 63 68 69 70 73 74 75 77 78 80 82 86 87 88 92 94 95 96

6601 02 18 నుంచి 24 27 నుంచి 30 32 35 39 40 43 44 47 51 నుంచి 55 58 61 63 64 65 68 72 74 75 78 79 81 82 88 89 90 92 94 నుంచి 99

6701 03 06 నుంచి 09 11 12 13 15 18 20 నుంచి 29 31 నుంచి 36 38 నుంచి 45 47 48 50 54 58 60 61 63 64 69 70 72 నుంచి 77 80 నుంచి 83 85 86 94 నుంచి 99

6800 04 నుంచి 09 15 17 20 21 23 26 27 28 30 34 37 39 43 44 49 54 నుంచి 59 61 63 64 68 70 73 75 76 78 82 85 96 నుంచి 99.

6900 02 03 11 నుంచి 14 16 18 20 22 26 30 32 34 36 39 40 41 45 నుంచి 48 50 నుంచి 53 56 59 60 61 73 74 78 80 నుంచి 88 90 నుంచి 94 97 99.

7000 01 04 05 09 10 12 13 15 16 17 19 20 22 మరియు 25

చెన్నపురి హైదరాబాద్ ప్రాంతాలు —

ఫస్ట్‌క్లాసు —

4146 56 57 60 62 65 71 73 74 76 77 4210 36 49 79 81 82 4300 01 09 19 20 33 35 36 37 40 46 49 54 72 78 81 82 93 95 96 4400 01 13 14 19 23 36 38 39 41 49 51 57 60 64 73 76 77 79 89 91 93 94 99 4506 10 15 16 21 27 నుంచి 30 33 40 48 51 55 62 65 66 80 90 91 94 4605 08 09 12 17 నుంచి 20 23 28 32 33 44 46 54 59 81 4700 నుంచి 03 12 14 19 22 31 32 33 37 39 40 44 49 50 64 నుంచి 67 70 75 86 88 96 4814 21 28 35 38 41 43 50 69 70 72 81 86 97 4907 నుంచి 10 14 16 23 26 27 80 99 5008 35 51 67 74 99 5102 07 08 11 13 15 19 25 26 38 39 41 47 48 54 55 68 69 72 5292 5312 మరియు 25.

సెకండుక్లాసు —

4135 40 41 42 47 నుంచి 50 52 53 55 58 59 72 78 79 84 85 86 88 నుంచి 93 95 నుంచి 99

4202 06 09 11 12 13 15 16 19 21 22 23 25 26 28 29 31 34 39 41 43 45 46 48 50 నుంచి 59 61 63 65 69 71 73 నుంచి 77 80 84 87 88 89 91 93 98.

4302 03 04 07 08 11 12 14 15 16 18 21 నుంచి 27 30 31 32 34 42 43 47 53 55 56 57 65 66 69 83 85 86 88 89 91 92 94 98 99.

4402 నుంచి 10 12 16 21 22 24 నుంచి 34 40 43 44 47 54 58 59 61 62 63 65 66 69 70 75 78 81 87 92 96 97 98.

4501 నుంచి 04 07 08 09 12 14 17 18 22 24 25 26 31 32 34 36 నుంచి 39 41 42 44 46 47 58 59 61 67 68 75 77 81 82 84 85 87 89 92 93 95 నుంచి 98

4603 04 11 13 22 25 27 29 30 36 39 40 43 45 48 నుంచి 52 55 నుంచి 58 62 65 73 75 76 78 [illegible]

గ్రామాలలో వృత్తిపన్ను

పంచాయతీల చట్టం సవరణకు ఆంధ్రప్రభుత్వం ప్రతిపాదన

కర్నూలు, అక్టోబర్ 12—కొన్ని ప్రత్యేకమైన వృత్తుల విషయంలో వృత్తి పన్నును ఆదాయాన్ని బట్టి వసూలు చెయ్యడమో లేదా ఆరునెలల కొకసారి చొప్పున నిర్ణీతమైన రేట్ల ప్రకారం వసూలు చెయ్యడమో అన్న విషయాన్ని రాష్ట్రంలోని పంచాయతీల నిర్ణయానికే వదలివేయాలని ప్రతిపాదించబడింది

ఈ మార్పును ప్రవేశపెట్టడానికి గ్రామ పంచాయతీలచట్టం సవరించబడుతుంది

ప్రస్తుతం ఆదాయాన్ని బట్టి మాత్రమే వృత్తి పన్నును వసూలు చెయ్యడానికి పంచాయతీలకు అధికారాలు కలవు. అయితే, ఈ పద్ధతి ప్రకారం ఆయా వృత్తి వారు తమ ఆదాయ వివరాలను కొన్ని నియమిత కాలాలలో తెలియజెయ్యవలసి వున్నందున గ్రామ ప్రాంతాలలో పన్ను కట్టకుండా తప్పించుకోడానికి ఎక్కువ అవకాశాలు కలవు. అందుచేత, వృత్తి పన్నును ఆదాయాన్ని బట్టి వసూలు చెయ్యడమా లేదా నిర్ణీతమైన రేట్ల ప్రకారం వసూలు చెయ్యడమా అన్న విషయాన్ని పంచాయతీల నిర్ణయానికి వదలివేయడం మంచిదని భావించబడింది

పంచాయతీ సభ్యులే అధ్యక్షుని ఎన్నుకోడానికి, ప్రతి పంచాయతీ బోర్డులోను ఒక మహిళను సభ్యురాలుగా కో-ఆప్టు చేసుకోడానికి అవకాశాలు ఏర్పడే నిమిత్తం పంచాయతీల చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించబడింది

4100 02 04 05 11 12 15 16 22 24 46 54 55 56 58 84 85 86 88 89 98

4205 22 24 25 29 30 33 35 40 43 52 53 54 60 61 నుంచి 64 69 72 76 84.

4302 11 12 15 18 19 28 33 46 53 66 71 78

4405 08 10 23 50 51 52 68 74 85 87 93 94.

4501 04 06 08 12 17 21 22 30 36 38 46 49 60 75 నుంచి 79 84 88 98

4613 16 22 23 25 26 28 34 35 40 44 54 58 59 63 64 66 93

4726 29

4801 04 23 25 30 31 50 70 77

4903 08 11 13 36 64 65 82 88 89 95

5015 17 25 36 62 70 94

5109 62 66 70 72 74 నుంచి 77 89 91

5204 07 19 24 27 31 52 60 72 73 75 79 84 86 87 94 99.

5301 02 04 10 18 20 25 51 54 64 66 67 72 98.

5400 15 21 32 నుంచి 35 40 నుంచి 43 46 49 50 55 57 58 60 61 62 64 65 75 83 85 90 92 93 95 97

5501 41 51 58 61 64 79 80

5603 04 17 21 57 64 69 83 95 97.

5704 08 09 12 43 50 53 56 60 71 86 87 94.

5820 32 62 63 67 70 72 74 75 76 78 80 83 92 95 96

5900 02 03 06 నుంచి 09 14 16 29 30 33 39 42 44 నుంచి 47 51 52 62

6030 32 41 44 89

6107 12 26 29 31 34 40 42 48 65 84 95 96.

6210 11 25 46 55 56 70 72 76 77 80 82 84 88 89 94 95 96

6341 52 60 62 66 76 87 91 6406 14 20 38 39 50 51 54 56 58 60 67 నుంచి 70 78 81 84 90 96

6513 19 22 49 53 58

6662 71 77 93

6719 30 52 66 68 71 87

6816 18 19 31 32 35 40 41 42 46 47 51 52 53 65 66 67 80 81 83 84

6901 19 23 38 44 49 మరియు 98.

సెకండుక్లాసు —

4015 16 17 19 21 23 26 నుంచి 30 35 40 42 44 46 48 50 51 59 62 64 65 71 72 77 78 81 83 84 85 87 88 91 నుంచి 94 96 97

4103 06 నుంచి 10 13 14 17 నుంచి 21 23 25 26 28 నుంచి 32 34 38 40 48 నుంచి 52 57 60 62 నుంచి 65 69 72 82 83 87 90 91 [illegible] 97 99

39 44 46 47 48 51 53 54 56 నుంచి 60 62 63 72 74 75 77 78 79 86 87 89 90 93 94 98.

4901 04 నుంచి 07 09 14 15 18 20 24 25 27 30 32 35 37 38 39 42 45 46 51 52 53 56 నుంచి 59 61 62 63 67 70 71 74 నుంచి 80 85 90 91 92 94 96

5000 01 09 నుంచి 14 16 18 21 నుంచి 24 26 27 28 31 నుంచి 35 37 39 40 నుంచి 43 45 50 51 53 56 64 66 67 69 71 72 74 79 80 81 82 85 99

5104 05 06 08 15 16 18 20 నుంచి 24 26 33 39 46 51 53 55 57 నుంచి 61 63 64 65 67 68 69 71 86 87 90 93 95 96 99

5201 06 08 10 12 14 15 17 21 23 25 26 29 30 32 నుంచి 35 38 47 48 50 51 53 55 58 61 67 నుంచి 71 74 77 80 81 82 85 89 నుంచి 93 95 96 97.

5305 06 08 09 12 13 15 17 19 23 24 26 27 30 నుంచి 33 36 37 39 40 నుంచి 43 45 46 47 52 55 నుంచి 58 61 68 69 71 73 నుంచి 77 80 నుంచి 85 88 89 90 93 94 96 99

5402 04 05 07 08 09 11 12 16 17 19 25 26 29 30 37 38 39 44 47 48 51 నుంచి 54 56 68 70 71 74 79 86 88 91 94 96 98 99

5500 03 04 09 12 14 17 నుంచి 20 25 26 28 30 31 33 34 39 40 42 43 45 నుంచి 48 50 52 53 60 63 65 నుంచి 78 81 83 85 86 87 98.

5601 02 05 07 నుంచి 10 12 15 19 22 24 నుంచి 28 33 34 37 39 40 43 46 48 51 54 56 58 59 61 62 65 66 67 71 72 74 75 76 84 86 88 89 91 96 98 99

5700 02 03 05 07 10 13 14 15 19 నుంచి 23 26 28 29 32 33 35 36 38 41 44 నుంచి 49 51 55 57 58 59 61 నుంచి 64 66 68 70 88 92 93 95 98 99.

5800 03 04 08 09 10 11 13 14 17 18 19 22 నుంచి 25 27 28 30 31 33 34 37 నుంచి 41 43 నుంచి 46 49 50 57 58 59 61 71 77 81 82 88 94 99

5901 04 10 11 13 15 20 24 నుంచి 27 31 34 36 37 40 43 49 50 54 నుంచి 58 60 63 నుంచి 69 72 73 82 91 92 94 నుంచి 99

6000 నుంచి 03 05 06 08 10 11 12 15 నుంచి 23 26 నుంచి 29 31 33 35 36 37 39 42 43 46 నుంచి 50 52 54 నుంచి 58 60 66 70 75 77 78 79 81 82 83 85 88 93 94 95 98 99

6100 02 04 05 06 08 10 11 13 14 15 17 18 20 25 28 30 35 37 38 39 43 నుంచి 46 49 నుంచి 52 54 55 56 59 నుంచి 64 66 67 70 72 నుంచి 75 79 81 82 83 85 88 92 93 94 97 99

6200 01 05 06 09 12 13 15 17 నుంచి 22 24 27 28 30 32 36 38 39 41 42 43 45 47 49 50 52 53 57 58 61 నుంచి 65 67 73 75 79 81 83 85 86 91 92 97 98 99

6300 02 05 07 08 11 14 15 20 నుంచి 24 26 నుంచి 29 32 33 34 37 39 40 42 44 45 51 55 63 64 65 67 నుంచి 70 74 75 89 92 93 96

రాజోలు తాలూకా రాజకీయ బాధితులకు భూముల మంజూరు

రాజోలు, అక్టోబర్ 8—రాజోలు తాలూకాకు చెందిన కొందరు రాజకీయ బాధితులు బంజరు భూముల పట్టాలను అందుకొన్నారు

శ్రీయుతులు ఎర్ర లక్ష్మీ నారాయణ, మల్లాది కృష్ణమూర్తి, ఊటుకూరి సుబ్బారావు వడలి జోగయ్యశాస్త్రి (గంగలకుర్రు) పొదురుపాడి సూర్యనారాయణ (మాగం), స్వర్గీయ దంతులూరి గోపీచంద్ భార్య శ్రీమతి చంద్రమ్మ గార్లు, మరికొందరు పట్టాలు పొందిన వారిలో వున్నారు

ఇంతకు పూర్వమే నలుగురైదుగురు రాజకీయ బాధితులు భూముల పట్టాలు పొందారు తక్కిన వారికి కూడా యిప్పు డిచ్చిన వారికి వలెనే అంతర్వేది బంజరులోనే ఈ నెలాఖరులోగా యివ్వడం తథ్యమనుకొంటున్నారు ఇతర తాలూకాలవారు కూడా ఆ భూమిలో యివ్వవలసిందని దరఖాస్తు చేసివున్నారు

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి చిత్రపటావిష్కరణ

డిప్యూటీ ముఖ్య మంత్రిచే నెల్లూరు కౌన్సిల్ హాలులో

నెల్లూరు, అక్టోబర్ 10—నిన్న సాయంత్రం నెల్లూరు మున్సిపల్ ఆఫీసులో చెయిర్మన్ శ్రీ ఏ సి సుబ్బారెడ్డిగారి చిత్రపట ఆవిష్కరణ సందర్భంలో డిప్యూటీ ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారలు, శ్రీ సుబ్బారెడ్డిగారి పరిపాలనాదక్షతను, ధైర్యసాహసాలను, సేవాతత్పరతను కొనియాడారు.

మునిసిపల్ ఆఫీసు కాంపౌండులో ప్రత్యేకంగా నిర్మించబడిన పందిరిలో సభ శ్రీ సత్యనారాయణరాజుగారి అధ్యక్షతన జరిగింది

పురపాలక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ యస్ మహబూబ్‌ఖాన్‌గారు స్వాగతంచెప్పారు

డాక్టర్ సలాం (కౌన్సిలర్) ఉత్సవం జయప్రదంగా జరగాలని కోరుతూ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ కళా వెంకటరావు, జస్టిస్ చంద్రారెడ్డి, వెంకటగిరిరాజా సాహెబ్, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ గోవిందరెడ్డి, సహకార సంఘముల రిజిస్ట్రారు శ్రీ కె సుబ్రహ్మణ్యం నాయుడు, కర్నూలు మున్సిపల్ చెయిర్మన్ శ్రీ యస్ నరసింహారెడ్డి, రాజమహేంద్రవరం చెయిర్మన్ శ్రీ వీరభద్రరావు, చీరాల చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావు, బొంబాయినుంచి శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగారలు, ఇతరులు పంపిన సందేశాలు చదివారు.

పిమ్మట శ్రీ సంజీవరెడ్డిగారు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు

"నిన్న విజయవాడలో శ్రీ ప్రకాశంగారికి జరిగిన ఘనసన్మానంలో పాల్గొన్నాను ధైర్యసాహసాలలో శ్రీ ప్రకాశంగారికి ఈడి యెడమగా వస్తున్నారు శ్రీ సుబ్బారెడ్డిగారు ఈయన చిత్రపటావిష్కరణ నేడు జరుపుతున్నందుకు సంతోషిస్తున్నాను. శ్రీ సుబ్బారెడ్డిగారు పవిత్రమైన రాజకీయవాది ఈయన చిత్రపటాన్ని ఆవిష్కరించుటలో నెల్లూరు పౌరులు తమ్ముతామే గౌరవించుకున్నారు. శ్రీ సుబ్బారెడ్డిగారు నెల్లూరికి క్రొత్తవారు కాదు కాంగ్రెసులో వున్నా లేకపోయినా వారు చెయిర్మన్‌గా వుంటున్నారు

"లోగడ ఒక దఫా యిచ్చటి మున్సిపల్ కౌన్సిలర్ల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించినపుడు. శ్రీ సుబ్బారెడ్డిగారు దానిని నిష్కర్షంగా వ్యతిరేకించారు. ఈయన రాజకీయ జీవితానికి మెరుగుపెట్టినది ఈయన నిష్కాపట్యం, అందువల్లనే అవిచ్ఛిన్నంగా ప్రజా విశ్వాసం నిలుపుకోగలుగుతున్నారు రాజకీయాలలో యిట్టివారు అరుదు నాకు, వారికి మధ్యగల సన్నిహిత సంబంధాలకు వారిలోని గుణసంపద కారణం. పర్మిట్లు ద్వారా లక్షలు సంపాదించు కొన్నారనే పేరు రాకుంటే మా జీవితాలు ధన్యమైనట్లు భావిస్తాము

"శ్రీ సుబ్బారెడ్డిగారు స్వతంత్ర భావములు కలిగినవారు స్వార్థానికి బంధువులకు, ఆత్మీయులకు తన అధికారాన్ని వినియోగించరు భవిష్యత్తులో కూడా యిదేవిధంగా తన కీర్తి ప్రతిష్ఠలను యథాతథంగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను అసెంబ్లీలో కూడా శ్రీ సుబ్బారెడ్డిగారు పలువురుసభ్యుల దృష్టిని ఆకర్షించారు దాదాపు 20 ఏండ్లు మున్సిపల్ చెయిర్మన్‌గా ఉంటూన్నారు ఇంకాకూడా ఉండవలెనా? అని ప్రశ్నిస్తున్నాను అనగా వారు విస్తృత రంగంలోనికి రావలెనని నా కోర్కె. ప్రజాసేవకొరకు వారు ఏ పదవినైనా వదలుకోగలరు.

"శ్రీ సుబ్బారెడ్డిగారు అసాధారణ వ్యక్తి పరోపకారదీక్ష ధైర్య సాహసాలు ఈయన గుణ విశేషాలు భగవంతుడు వారికి ఆయురారోగ్యములు ప్రసాదించవలెనని, విశాలాంధ్రకు తమ సేవలు వినియోగించవలెనని కోరుతున్నాను."

తర్వాత వైస్-చెయిర్మన్ శ్రీ యస్ మహబూబ్‌ఖాన్‌గారు, కౌన్సిలర్లచే బహూకరించబడిన చిత్రపటమును స్వీకరిస్తూ, తమ సహజ హాస్య ధోరణిలో చెయిర్మన్ గుణగణాలను వివరించారు

శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు శ్రీ సుబ్బారెడ్డిగారితో బాల్యంనుంచి తమకు గల స్నేహమును గుర్తుకు తెచ్చారు

ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణరాజుగారు ఇలా చెప్పారు —

"ఇటువంటి చిత్రపటములు, ముందు వారికి ఉత్సాహాన్ని కలిగిస్తూ గుణసంపదను విశదపరచేవిగా ఉంటాయి దాదాపు 16 సంవత్సరాలుగా శ్రీ సుబ్బారెడ్డిగారు నాకు తెలుసు. క్లిష్ట పరిస్థితులలో ధైర్యంగా నిలబడ గలిగిన మొనగాడు శ్రీ సుబ్బారెడ్డిగారు ఈయన వద్ద నుండి నేను చాలా విషయములు నేర్చుకోవలసి వున్నది

"వారి నిష్కాపట్యం వారి ప్రత్యర్థులకు కూడా తెలుసు కాంగ్రెస్ కమిటీ సమావేశాలలో, పిన్నలు పెద్దలు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించే శక్తి సామర్థ్యాలు కలిగినవారు ఆంధ్ర కాంగ్రెసుకు వారు ఒక విశేషవంటివారు అంతేగాక రాష్ట్ర కాంగ్రెస్‌లో 'ఉక్కుమనిషి' అని వర్ణించుటలో అతిశయోక్తి లేదు, భగవంతుడు వారికి ఆయురారోగ్యములు ప్రసాదించవలెనని కోరుతున్నాను"

ఈ చిత్రపటావిష్కరణోత్సవంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు శాసన సభ్యులు శ్రీయుతులు వంగల్లు కొదండరామిరెడ్డి, స్వర్ణ వేమయ్య పి వెంకటస్వామిరెడ్డి కిమతం షణ్ముఖం షేక్ మౌలాసాహెబ్ కానేం వెంకటరెడ్డి గారులు, గూడూరు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి సిద్దయ్యనాయుడు, జిల్లా కలెక్టరు శ్రీ యం వి రాజారావు, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ కె కృష్ణమాచారి, సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ హనుమంతరావు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ మునిరెడ్డి కలెక్టర్ పర్సనల్ అసిస్టెంట్ శ్రీ డి కోటేశ్వరరావు, జిల్లాబోర్డు స్పెషల్ ఆఫీసరు ఎర్రనల్ అసిస్టెంటు శ్రీ వి ఆదినారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎం నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ చలపతిరావు జిల్లా పారెస్టు ఆఫీసరు మిస్టర్ పాల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఆర్ ఏ అన్సారి గారలు, పురప్రముఖులు శ్రీయుతులు తిక్కవరపు రామిరెడ్డి, వెన్నెలగంటి రాఘవయ్య, రేబాల దశరథరామిరెడ్డి, పైడా సుబ్బరామయ్య, అప్పల ఆంజనేయులు, వి యల్ యన్ రావు, వి వి రమణయ్య (ఆంధ్రా బ్యాంక్ ఏజంటు నెల్లూరు), పాశెపు దశరథ రామిరెడ్డిగారలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మన్నేపల్లి హనుమంతరావుగారు, స్థానిక న్యాయవాదులు యితరులు పాల్గొన్నారు

నిన్న మధ్యాహ్నం జనతా ఎక్స్‌ప్రెస్‌లో శ్రీ సంజీవిరెడ్డిగారు శ్రీయుతులు సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానంద రెడ్డిగారలతో కలిసి సాధారణ మూడవ తరగతి రైలు పెట్టెలో విజయవాడ నుండి ప్రయాణం చేసి యిచ్చటికి రాగానే రైలుస్టేషన్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ రాజారావు, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంటు శ్రీ యస్ యస్ యస్ రెడ్డి గార్లు శాసనసభ్యులు వారికి స్వాగతమిచ్చారు.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 13—

అమ్మకం పన్ను	రు	అ	పై.
నవరం చిల్లరధర	61	8	0
పాట్లా బంగారం	95	8	0
మూసా బంగారం	92	8	0
వెండి వంద తులాలు	170	0	0
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105	108-0-0
వేరుసెనగనూనె బజారు ధర :—		
3% ఎస్. ఎస్ ఎ. రెడీ		207-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		170-0-0
కొలమ్ లోటస్ ట్వేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-9
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		25-8-9
ఎం ఎస్ బ్రేండ్		52-12-9

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)		85-8-9
నైజామ్ (228 పౌనులు)	86-2-9	86-8-9
సామల్‌కోట (2 కట్స్)		85-8-9
ఉయ్యూరు (2 కట్స్)		86-8-9

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 13—

వెండి 100 తులాలు	168 12-0
పాట్లా బంగారం	94-6-0
నవరసు	61-0-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 13—

అమ్మకం పన్నుతో సహా	రు	అ	పై.
పాట్లా బంగారం రెడీ	95	8	0
వెండి 100 తులాలు	168	4	0
నవరసు ..	61	10	0

1955 అక్టోబర్ 14, శుక్రవారం
మన్మథనామ సంవత్సర
నిజ భాద్రపద బహుళ చతుర్దశి
చతుర్దశి ప॥ 12-39 గంటలవరకు
ఉత్తర ప॥ 2-23 గంటలవరకు
వర్జ్యం రా॥ 10-57 నుంచి 12-35 గం॥వరకు

మీ కలాన్ని కాపాడండి



శ్వాన్ ఇంక్ వాడండి

సిరాలో మురికివల్ల ప్రతియేడు వేల కొలది కలాలు పాడైపోతున్నవి. మీ కలంలో శ్వాన్ ఇంక్ పోసి కలాన్ని కాపాడండి శ్వాన్ ఇంక్ శాస్త్రీయంగా తయారింపబడి మందంగావుండే పత పోత కాగితంగూడా అనేకసార్లు పత పోయబడును ఇందువల్ల దీనిలో యేమాత్రం మురికి వుండదు

సోల్ కన్సెషనీర్లు:
బిడిల్ సాయర్ & కో (ఇండియా) లిమిటెడ్, 25, దలాల్ వీధి, పో బా నం. 1992, బొంబాయి-1

ఏజంట్లు: ఎం జి వహాని అండ్ కో, బొంబాయి, ఢిల్లీ, విల్సన్ అండ్ కో, మద్రాసు, లెవెటస్ లిమిటెడ్, కలకత్తా; బి ఎస్ మెహరా అండ్ కో, ఢిల్లీ-6, క్వాలిటీ సప్లయర్సు, హైదరాబాద్-దక్కన్.

PUJA - CONCESSION FOR A MONTH
ALL SWISS MADE—15 JEWELLED—GUARANTEED 3 YEARS

SELECT ANY GENTS WRIST WATCH AT Rs 32/8 ONLY
POCKET WATCH-Non Jewel Rs 12/. 7 Jewels Rs 22/8; & 15 Jewels Rs. 28/
WATER-PROOF Watches-(Small 8½" Size) 15 Jewels 40/ & 17 Jewels Rs. 48/
PRIMA WATCH CO. (M2) P.O. BOX NO. 983, CALCUTTA-1

జమ్మివారి లివర్‌క్యూర్
బిడ్డల లివర్ & స్ప్లీన వ్యాధులకు

క్రమం తప్పకుండ నెలసరి మకాములు

రోగుల సౌకర్యార్థం, ప్రతి నెల ఆయా తేదీలలో దిగువచోట్లలో మా డాక్టరు మకాంచేయును దిగువ తెలిపిన వేళల ప్రకారం ఆయనను సంప్రదింపవచ్చును. సంప్రదింపు వేళలు ఉ॥ 9 నుండి 11 వరకు సా॥ 3 గం॥ నుండి 5 గం॥ వరకు

స్థలము	తేది	అడ్రెసు
మచిలీపట్టణం	16 (ఉదయం)	ఆనంద ఫార్మసీ, కెమిస్టులు, మెయిన్ రోడ్డు.
ఏలూరు	18 (ఉదయం)	రాధాకృష్ణ మెడికల్ స్టోర్సు.
రాజమండ్రి	19 (ఉదయం)	కళ్యాణదాస్ అండ్ కో, మెయిన్ రోడ్డు.
కాకినాడ	20 (ఉదయం)	ని ఎల్ మూర్తి అండ్ సన్, కెమిస్టులు అండ్ డగ్గిస్టులు, మార్కెటు రోడ్డు.
విశాఖపట్టణం	21 (ఉదయం)	వైజాగ్ మెడికల్ స్టోర్సు, మెయిన్ రోడ్డు.
భీమవరం	22 (ఉదయం)	ప్రసాద్ సన్ అండ్ కో, కెమిస్టులు, డ్రగ్గిస్టులు.

జమ్మి వెంకట రమణయ్య అండ్ సన్సు
హెడ్డాఫీసు మద్రాసు-4
బ్రాంచిలు
కవర్పుగ పేట, విజయవాడ   ఓరుగంటివారి వీధి, విజయనగరం.

FARGO బస్-లారీ వాడుట వలన
ఖర్చేమీ లేదు



ఆదాయమే



టి. వి సుందరం అయ్యంగార్ & సన్స్ లి., మదుర, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, పుదుక్కోట్టై, సేలం & కోయంబత్తూరు

సుందరం మోటార్స్ లిమిటెడ్, 37, మౌంట్ రోడ్, మద్రాసు-6.

TVSZ-6878

క్రీడా లోకం

రాజకీయ రంగంలో వలె క్రీడారంగంలో పురోభివృద్ధి

ఇండియా సాగించవలసిన కృషిపై ఓవెన్స్ వివరణ

మద్రాసు, అక్టోబర్ 13—నూరు మీటర్ల పరుగులో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రపంచం రికార్డు సృష్టించిన అమెరికన్ నీగ్రో ప్రవీణుడు జెస్సీ ఓవెన్స్ నిన్న సాయంకాలం మద్రాసులోని అమెరికా సమాచార శాఖ గ్రంథాలయంలో జరిగిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ గత ఎనిమిది సంవత్సరాలలో అంతర్జాతీయ రాజకీయ రంగంలో ప్రముఖ స్థానం వహించిన ఇండియా క్రీడా రంగంలో కూడా అట్టి ప్రతిపత్తి సాధించడానికి అహరహం కృషి చేయడం అత్యంతావశ్యకమని ఉద్బోధించాడు

"ఇండియా స్వాతంత్ర్యం సంపాదించుకొని ఎనిమిది సంవత్సరాలే అవున్నప్పటికీ రాజకీయ రంగంలో సమస్త ప్రపంచం ఇండియా నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నది. క్రీడారంగంలో కూడా ఇండియా ఇటటి విశిష్ట స్థానం సాధించవలె"నన్నాడు.

వ్యాయామ ప్రవీణుడు (అథ్లెట్) ప్రపంచ ఖ్యాతి నొందడానికి కనీసం ఎనిమిదేండ్లు నిర్విఘ్నంగా, అకుంఠిత దీక్షతో కృషి చేయవలసి వుంటుంది కొబట్టి, ఇండియాలో ఇప్పటి నుంచి కృత నిశ్చయంతో తర్ఫీదు యిప్పించి, తగు అవకాశాలు కలుగజేస్తే మరి ఎనిమిదేండ్లలో- 1964 ఒలింపిక్స్‌లో-వ్యాయామ క్రీడలలో ఇండియా ఒక స్వర్ణ పతకం పొందగలుగుతుం దన్నాడు.

బాల్యంనుంచే వ్యాయామ క్రీడలలో తర్ఫీదు యివ్వవలసిన ఆవశ్యకతను మరొకసారి జ్ఞాపక పరుస్తూ మిస్టర్ ఓవెన్స్ యిలా అన్నాడు:

"విద్యతోపాటు ఆటపాటలకు కూడా సమానప్రాధాన్యం ఇవ్వాలి. బాల బాలికలు విద్యలో ఎంత శ్రద్ధ వహిస్తారో ఆటలలోనూ అంత ఆసక్తి చూపేటట్లు చెయ్యాలి. పిల్లలకు విజ్ఞానం ఎంత అవసరమో ఆరోగ్యమూ అంత అవసరమే. మానసిక, శారీరక శక్తులు ఒకే సమయంలో పెంపొందాలి. జాతి అభివృద్ధికి పిల్లల మానసిక, శారీరక శక్తులను పెంపొందించడం ముఖ్యావసరం."

ప్రపంచ ఛాంపియను కావడానికి దగ్గర మార్గమేమీ లేదనీ, ప్రతి అథ్లెట్ నిర్ణీతమైన కార్యక్రమం ప్రకారం కృషి, మరింత కృషి, ఇతోధిక కృషి సాగించితే తప్ప గమ్యం చేరుకోడనేది ముమ్మాటికీ నిజమనీ వాక్రుచ్చారు.

ఇండియా సందర్శించవలెనని 20 ఏండ్లుగా తాను కలలు కంటున్నాననీ, ఇన్నాళ్ళకది కటిక సత్యమైనదనీ అన్నాడు. ఇండియా శీతోష్ణస్థితి, వాతావరణం వ్యాయామ క్రీడలలో ప్రావీణ్యంపొందడానికి అత్యంత అనుకూలంగా వున్న వన్నారు.

పందెపు గుర్రాలతో పందెం

అంతకుముందు శ్రీ సి. రామస్వామి (మద్రాసు క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు) మిస్టర్ ఓవెన్సును సభికులకు పరిచయం చేస్తూ ఈయన పందెపు గుర్రాలతో పాటు పరుగిడడానికి ఒక దేశం ఆహ్వానించిందన్నారు. ఈయన 15 వ యేటనే ప్రపంచం రికార్డులు స్థాపించడం, 20 ఏళ్ళ క్రితం స్థాపించిన రికార్డులు నేటికీ చెదరకుండా వుండడం కూడా ఈయన ఘనతకు తార్కాణమన్నారు. ఇటువంటి ప్రముఖులను భారత యువకులు ఆదర్శంగా పెట్టుకొని, వారివిశిష్టతను సాధించడానికే కృషి చెయ్యవలెనని ఉద్బోధించారు. దురదృష్టవశాత్తు మన యువతీ యువకులు వేరొక మార్గం అనుసరించిన సందర్భాలు వున్నవన్నారు. లోగడ మద్రాసులో జరిగిన టెన్నిస్ పోటీలలో పాల్గొన్న అమెరికన్ సుందరి గార్డియన్ గస్సీ మొరాన్ దుస్తులను అనుకరించిన యువతులు కలరని ఉదాహరణగా చెప్పారు. మద్రాసు వచ్చిన ఒక వెస్టిండీస్ క్రికెటీర్, ఆటకు వెళ్ళేముందు నిద్రపోయి, విశ్రాంతి తీసుకొని, సెంచరీలు చెప్పి కొట్టేవాడనీ, మన యువకులు ఆయనను అనుకరించి నిద్రలో మటుకు ఆయనను ఓడించినారనీ చెప్పారు.

ఆమెరికా సమాచార శాఖకు చెందిన శ్రీ బాలకృష్ణన్ వందన సమర్పణతో సభ ముగిసింది.

మిస్టర్ ఓవెన్స్ నిన్న మద్రాస్ మెడికల్ కాలేజి, దోవ్‌టన్ కార్‌స్కూలు, మద్రాస్ క్రిస్టియన్ కాలేజి స్కూలు, ఇంజనీరింగ్ కాలేజి, ప్రెసిడెన్సీ కాలేజి, క్రిస్టియన్ కాలేజి సందర్శించాడు.

భారత యువకులలో ఛాంపియనులు కావాలనే ఆసక్తి మిక్కుటంగా కన్పిస్తున్నదనీ, ఆటువంటివారికి తగినంత శిక్షణ లేకపోవడమే తనకు మిక్కిలి విచారం కలిగిస్తున్నదనీ మిస్టర్ ఓవెన్స్ విద్యాసంస్థలు చూచిన మీదట అన్నాడు.

ఓవెన్స్ కార్యక్రమం

మద్రాసు, అక్టోబర్ 13—అమెరికన్ అథ్లెట్ మిస్టర్ జెస్సీ ఓవెన్స్ అక్టోబర్ 14 వ తేదీ శుక్రవారంనాడు చెన్నపురిలో క్రింది కార్యక్రమాలలో పాల్గొంటారు

ఉదయం 7-30 గంటలకు—సైదాపేట వై. ఎం. సి. ఏ. వ్యాయామ కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు; 10-00 లయోల కళాశాల సందర్శనం; 4-00 పచ్చయప్ప కళాశాల సందర్శనం; 5-30-మద్రాస్ కార్పొరేషన్ పౌరసన్మానం; 8-00 మద్రాసు ఒలింపిక్ అసోసియేషన్ విందు.

విశాఖపట్నం టీముపై బొంబాయి గెలుపు

రోవర్స్ కప్పు పోటీలలో

బొంబాయి, అక్టోబర్ 12—రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ టోర్నమెంటు రెండవ రౌండ్‌లో నే డిక్కడ బొంబాయి జట్టు వెస్టరన్ రైల్వే, టీము స్పోర్ట్స్‌మన్ క్లబ్బును సునాయాసంగా 3-0 గోలులతో ఓడించింది. విశ్రాంతి సమయానికే రైల్వే రెండు గోలుల లాభంలో వుంది.

రెండు జట్టుల ఆటగాళ్ళ పేర్లివి:

వెస్టరన్ రైల్వే: సంజీవ; సోమన్, పీటర్; దొమినిక్, ఆంటిక్, గులాబ్ సింగ్; జాన్కి, అజీజ్, లాయా, నాగరాజ్, అశోక్.

స్పోర్ట్స్‌మన్ క్లబ్బు: కొండలరావు; బాగంటి, వరహాలు; బ్రిగాంజా, శంకరన్, అప్పారావు; బాబి, అమల్‌దాస్, బాపిరాజు, సుంకర హనుమంతరావుగారు (కెప్టెన్), మూర్తి.

బొంబాయి రాష్ట్రంలో ఉమ్మడిగా వుండడానికి గుజరాతీల వైముఖ్యం

—మహారాష్ట్రులదే మెజారిటీ కనక

బొంబాయి, అక్టోబర్ 12—ఇండియన్ యూనియన్ రాష్ట్రాల పునర్నిర్మాణానికి, అందులోను ముఖ్యంగా ఉమ్మడి బొంబాయి రాష్ట్ర నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ ఏకగ్రీవంగా చేసిన సిఫారసులను "అవసరమైన సరిహద్దుల సవరణలకు లోబడి" ఆమోదించాలని బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ నేడు ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రత్యేకంగా జరిగిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశంలో ఈ తీర్మానం అధ్యక్షుడు శ్రీ ఎస్. కె. పాటిల్ విజ్ఞప్తి అనంతరం చేయబడింది.

బొంబాయిని ఉభయభాషా ప్రాంతంగా రూపొందించడం అభ్యున్నతికి మార్గంకాదని ఉభయులకు శ్రేయస్కరం కాదని బొంబాయి ప్రభుత్వంలో మద్యనిషేధ శాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ టి. ఆర్. నర్వానే తెచ్చిన సవరణకు అనుకూలంగా అయిదువోట్లు, వ్యతిరేకంగా 36 వోట్లు వచ్చి అది వీగిపోయిన తరువాత శ్రీ పాటిల్ ఈ విజ్ఞప్తిని చేశారు

రాష్ట్రాల పునర్నిర్మాణానికి నేడున్న భేదాభిప్రాయాలతోకూడిన పరిస్థితులలో, రాజీమార్గాన్ని సాధించడానికి కమిషన్ ఉద్దేశించబడిందని, ఈ దృష్ట్యా చూచినప్పుడు ఆమోదకరమైన ప్రతిపాదనలనే ఫజల్ ఆలీ కమిషన్ రూపొందించిందని ఈ కమిటీ వారు అభిప్రాయ పడుతున్నారు. ఈ సిఫారసులను రాష్ట్ర ప్రజలు ఆమోదించి, దేశం, రాష్ట్రం శ్రేయస్సు దృష్ట్యా వాటిని అమలు జరపడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది కూడా.

శ్రీ ఎస్. కె. పాటిల్, ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ప్రత్యేకంగా సంయుక్త మహారాష్ట్రం కావాలనే వాదన ప్రజల నుంచి కాక, కొందరు నాయకులు కావాలని చేస్తున్న ప్రచారంగా మాత్రమే కానవస్తున్నదని, చివరకు ఈ నాయకుల అధికార పిపాస యీరూపాన్ని పొందినదని అన్నారు. అధికారాన్ని చేపట్టడానికి గతంలో మరాఠా సాధనగా వినియోగించుకున్నారని, యిప్పుడు భాషను వినియోగిస్తున్నారని కూడా చెప్పారు. సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం, మరాటీ భాష మాట్లాడే వారి ఏకగ్రీవ వాంఛగా కలదన్న వాదనను ఖండించారు. చాలామంది ఆశపడుతున్నట్లు మరాటీ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా నిరుద్యోగ సమస్య నివారణ కాదని కూడా చెప్పారు.

ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంలో చేర్చడం సులభమే కాక, ఒకటిగా వున్న రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వాంఛనీయం కాదని అన్నాడు. కొత్తగా సిఫారసు చేసిన 16 రాష్ట్రాలలోను హెచ్చుభాగం ఏక భాషా రాష్ట్రాలు కలవు కనక ఆచరణ సాధ్యమైనంత వరకు భాషారాష్ట్ర నిర్మాణ సూత్రాన్ని కమిషన్ ఆమోదించిందని అన్నారు. పోతే విదర్భవారు అంగీకరించినంత వరకు సంయుక్త మహారాష్ట్రం ఏర్పడదు కనకను, విదర్భలోని అధిక సంఖ్యాక శాసన సభ్యులు సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకులు కనక వారిమీద యితరుల అభిప్రాయాన్ని రుద్దడానికి వీలులేదు కనుకను బొంబాయి ఉభయ భాషా రాష్ట్రంగా వుండాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసినసిఫారసు న్యాయమైనది, సహజమైనది అనికూడా వివరించారు. కొత్త బొంబాయి రాష్ట్రంలోని 400 మంది శాసన సభ్యులలోను 210 మందికి పైగా మహారాష్ట్ర ప్రతినిధులు వుండగలరనికూడా అన్నారు.

బొంబాయినగరం భవితవ్య సమస్య కూడా కమిషన్‌వారికి పరిశీలనాంశంగా తయారైనదని, ఆ నగరం మిశ్రమ స్వభావాన్ని బట్టి అటు మహాగుజరాత్‌లోకాని యిటు సంయుక్త మహారాష్ట్రంలో కాని చేర్చడానికి వారు సమ్మతించలేదని అన్నారు. బొంబాయి నగరానికి సంబంధించిన కోరికలను మహారాష్ట్ర నాయకులు కోరకుండావుంటే, వారివాదనను ఫజల్ ఆలీ కమిషన్ తప్పకుండా ఆమోదించి వుండేదనికూడా అన్నారు.

అఖిల భారత జనసంఘం మాజీ-అధ్యక్షుడు పండిట్ మౌళీ చంద్ర శర్మ, బొంబాయి నగరాన్ని, గుజరాతీలు మహారాష్ట్రులు కలిసి అభివృద్ధి చేసుకున్నారు కనకను, అది ఉభయులకు అవసరమైన పట్టణం కనుకను, ఉభయుల రాష్ట్రంగా బొంబాయి వుండడానికి మహారాష్ట్రులు అంగీకరించాలని నేడొక ప్రకటన చేశారు.

బొంబాయి పౌరసంఘం చెయిర్మన్ శ్రీ పురుషోత్తందాస్ త్రికందాస్, అతి క్లిష్టమైన సమస్యకు ఫజల్ ఆలీ కమిషన్ చక్కని పరిష్కార మార్గాన్ని సూచించినందున, దానిని అందరూ ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. బొంబాయినగరాన్ని గుజరాత్ నుంచి కాని మహారాష్ట్రనుంచి కాని వేరుచేసినప్పుడు, కేవలం ఆ రెండు రాష్ట్రాలకుమాత్రమే కాక మొత్తం దేశానికే నష్టం సంభవించగలదని అన్నారు కూడా.

బొంబాయికి ప్రత్యేక రాష్ట్రం

గుజరాతీల వాదన

అహ్మదాబాద్, అక్టోబర్ 11—మహా గుజరాత్ రాష్ట్రనిర్మాణానికి అంగీకరించాలని గుజరాత్ వాణిజ్య మండలివారు నేడు ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బొంబాయిని ఏ ఏక భాషారాష్ట్రంతోనూ చేర్చరాదని ఫజల్ ఆలీ కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆమోదిస్తూ బొంబాయి నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని సూచించారు. గుజరాతీలు గతంలో పొందిన అనుభవాన్ని బట్టి మహారాష్ట్రుల మెజారిటీ వున్న ద్విభాషా రాష్ట్రంలో గుజరాతీ ప్రజల కోర్కెలు సంపూర్తిగా సిద్ధించగల అవకాశాలు ఎంతమాత్రం లేవని కూడా అన్నారు.

మహా గుజరాత్ పరిషత్తు అధ్యక్షుడు శ్రీ శ్రీ హిమ్మత్ లాల్ శుక్లా, సౌరాష్ట్రం, కచ్‌ని కూడా చేర్చి బొంబాయిని ద్విభాషా రాష్ట్రంగా చేయడానికి వ్యతిరేకతను ప్రకటించారు. మహారాష్ట్రుల మెజారిటీ వుండే అసెంబ్లీలో, "శాశ్వతమైన బంధనాలతో" వుండడానికి ఏ గుజరాతీయుడు అంగీకరించడని కూడా నొక్కి వక్కాణించారు. మహా గుజరాత్ నిర్మాణం జరగ నప్పటికి, కచ్, సౌరాష్ట్రాలను మాత్రం బలవంతాన బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయడం తగదని అన్నారు.

గుజరాతీ పత్రికలన్నీ, మహారాష్ట్ర మెజారిటీ గల రాష్ట్రంలో గుజరాతీలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యం వుండదని విమర్శిస్తూ వ్రాసినవి. ఆబూ ప్రాంతం కూడా రాజస్థాన్‌కు పోయిందని, గుజరాత్ సరిహద్దులను నిలబెట్టే వారు లేరని హెచ్చరించినవి. గుజరాతీల తెలివితేటలతో పాటు స్వతంత్రత్వం కూడా, పరాయి భాషా ప్రాంతం పెత్తనాన్ని పరిపాలనను కోరుకుంటున్నందుకు నిరసించినవి. ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో సౌరాష్ట్రం అభ్యున్నతి కుంటుపడిపోగలదన్నవి కూడా.

లోక్‌సభ డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్, రాజకోట్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ త్వరలోనే మహాగుజరాత్ రాష్ట్రం సిద్ధించకలదు. కనక సంస్థానాలరద్దు పరిపాలనా సంబంధమైన విలీనీకరణలవల్ల రాగల చిక్కులను వోర్చుకొనాలని అన్నారు ఫజల్ ఆలీ కమిషనువారు, భాషా ప్రయుక్తంగా దేశాన్ని ఖండాలుగా చీల్చాలన్న యోచనచేయలేదని అన్నారు

మధ్యప్రదేశ్‌కు రాజధాని సమస్య

జబల్‌పూర్-భోపాల్-రీవా పట్టణాల మధ్య పోటీ

రీవా, అక్టోబర్ 11—వింధ్య ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ లాల్ యదువేంద్రసింగ్ నేడిచ్చట మాట్లాడుతూ భోపాల్, వింధ్యప్రదేశ్, మధ్యభారత్‌లతో మధ్యప్రదేశ్ నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులపై కాంగ్రెసు హైకమాండ్ ఆదేశాలకోసం తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. బహుశా వారు కమిటీ అభిప్రాయం కోరినప్పుడు తమ సూచనలు తెలియజేయగలమని అంటూ వింధ్యప్రదేశ్ యథాతథంగా వుండాలని, గత ఏడాది కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానాన్ని సవరించవలసిన అవసరం కనిపించడంలేదని కూడా వివరించారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా కొత్త రాష్ట్ర నిర్మాణం అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ సలహా చెప్పినప్పుడు అందుకు తాము అంగీకరించగలమని కూడా అన్నారు.

కొత్త రాష్ట్రాలకు పలానా పట్టణం రాజధానిగా వుండాలని సిఫారసు చేసే హక్కు కమిషన్‌కు లేదని, అది కొత్త రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు చేసుకొనవలసిన నిర్ణయమని కూడా అన్నారు. మధ్యప్రదేశ్‌కు జబల్‌పూర్ రాజధాని కాదగునని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసింది:

పెప్సూను పంజాబులో విలీనం చేసినప్పుడు పెప్సూ రాజధాని పాటియాలలో కొన్ని గవర్నమెంటు ఆఫీసులు వుంచాలని సిఫారసు చేసిన ఫజల్ ఆలీ కమిషన్, వింధ్య ప్రదేశ్ రాజధాని రీవా పట్టణంలో గల సౌకర్యాలను కూడా గమనించి, అలాంటి సూచనలనే చేయనందుకు నిరసన తెలియజేశారు. రీవాలో అనేక పెద్ద పెద్ద భవనాలు అందుబాటులో కలవని వివరించారు కూడా.

మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం కనక పరిపాలనా సౌలభ్యం, రహదార్ల సౌకర్యాల దృష్ట్యా భోపాల్‌ను రాజధాని చేయాలని కూడా యిక్కడ మరికొందరు వాదిస్తున్నారు.

అఖిలభారత భాషా రాష్ట్రాల సంఘం కార్యదర్శి శ్రీ కె. జి. జోదో అమరావతినుంచి నేడొక ప్రకటన చేస్తూ ఫజల్ ఆలీ కమిషన్ ప్రజలను మోసం చేసిందని, అక్టోబరు 17 వ తేదీన నిరసన దినోత్సవం జరపాలని ప్రకటించారు.

"దేశసమైక్యానికి ఏమాత్రం భంగం కలిగించకూడదు"

కమిషన్ సిఫారసులపై రాధాకృష్ణన్ గారి వ్యాఖ్య

మీరట్, అక్టోబర్ 11—కులం, మతం, భాష, రాష్ట్రాభిమానం జాతీయ సమైక్యానికి భంగం కలిగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడు దృష్టిలో పెట్టుకోవాలని వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు ఫజల్‌ఆలీ కమిషన్ నివేదికపై వ్యాఖ్యానిస్తూ పేర్కొన్నారు. ఆయన యింకా యిలా అన్నారు:—

"ఇండియా ఏకఖండం; దేశాన్ని రాష్ట్రాలుగా విభజించడమనేది పరిపాలనా సౌలభ్యం కోసం జరుగుతున్నట్టిదే.

"అందరకు సమానత్వం సాధి[illegible]త్తం ఇండియా పెక్కు సమస్యలను పరిష్కరిస్తున్నది. యువజనులు దేశ శ్రేయస్సును సాధించడానికే జీవితాలను అంకితం చేసికొని నిస్వార్థంగా పని చెయ్యాలి.

"ఆర్యఋషులు భావించిన సమున్నత సకుటుంబ... మనే ఆదర్శ సాధనకు భారతదేశం తన శక్తి కొలదీ పాటుపడుతున్నది. మన దేశ సమైక్యాన్ని కాపాడుకోడమే మన ఆదర్శాలకు అగ్నిపరీక్ష వంటిది."

"సత్వరమే విశాలాంధ్ర ఏర్పాటు చెయ్యాలి"

శ్రీ కాళేశ్వరరావుగారి ప్రకటన

విజయవాడ, అక్టోబర్ 12—విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"ఆంధ్ర ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా చీల్చాలని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చెయ్యడం దారుణమైన అన్యాయమని నా అభిప్రాయం. విశాలాంధ్ర మహాసభ అభిప్రాయం కూడా అదే.

"హైదరాబాద్ స్టేట్‌లోని మరాఠ్వాడాను బొంబాయిలోని మహారాష్ట్ర జిల్లాతో కలిపినప్పుడు, హైదరాబాద్ స్టేట్‌లోని కర్ణాటక జిల్లాలను కొత్త కర్ణాటక రాష్ట్రంలో చేర్చడానికి వీలయినప్పుడు తెలంగాణాను వెంటనే పొరుగున వున్న ఆంధ్రరాష్ట్రంతో చేర్చి విశాలాంధ్ర నిర్మించడం సబబు.

"తెలంగాణా శాసనసభ్యులలో అత్యధిక సంఖ్యాకులు సత్వర విశాలాంధ్ర స్థాపనకే సుముఖంగా వున్నారు. ఫజల్ ఆలీ కమిషన్‌కు తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్ర ఏర్పాటు చెయ్యాలనే సాక్ష్యమిచ్చారు.

"కనుక, విశాలాంధ్ర నిర్మాణాన్ని వాయిదా వెయ్యడం ఏ విధంగా చూచినా సబబుకాదు 1961 వ సంవత్సరం వరకు వేచివుండడం బొత్తిగా అనవసరం. ఐక్యకేరళ, కర్నాటక రాష్ట్రాలతోపాటు విశాలాంధ్ర యిప్పుడే ఏర్పాటుచెయ్యాలి.

"కోలారుజిల్లాలో హెచ్చుమంది ఆంధ్రులు. దానిని కూడా విశాలాంధ్రలో చేర్చవలసిందే. అంతేకాదు. మద్రాసు, మైసూరు, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల సరిహద్దులలోని తెలుగు ప్రాంతాలను నిర్ణయించడానికి సరిహద్దు నిర్ణాయక సంఘాన్ని నియమించాలి."

శ్రీ అనంతశయనం అయ్యంగార్ సూచన

రాజకోట్, అక్టోబర్ 12—లోక్ సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ రాజకోట్‌లో ప్రసంగిస్తూ శేషించిన హైదరాబాదును ఆంధ్రలో చేర్చి విశాలాంధ్ర నిర్మాణానికి వెంటనే అవకాశమివ్వాలని చెప్పారు. ఈ నిర్ణయాన్ని భవిష్యత్తుకు వదిలివేయడంలో కారణం కనిపించదని చెప్పారు కూడా.

• • •

రాజ్యసభ సభ్యులు షేక్ గాలిబ్, గుంటూరుతో మాట్లాడుతూ, ఫజల్ ఆలీ కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల దృష్ట్యా ఆంధ్ర రాజధాని సమస్యను తిరగదోడకుండా, యథాస్థితిగానే వుండాలని అన్నారు.

"విశాలాంధ్రకు తగు సమయం రాలేదు"

ఆంధ్ర పి. ఎస్. పి. చెయిర్మన్ హెచ్చరిక

గుంటూరు, అక్టోబర్ 11—ఆంధ్ర ప్రజా సోషలిస్టు పార్టీ చెయిర్మన్ శ్రీ ఎన్. వి. యల్. నరసింహారావుగారు, సత్వర విశాలాంధ్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసును సమర్థించారు. ప్రస్తుతానికి, శేషించిన హైదరాబాదును ఆంధ్ర రాష్ట్రంలో లీనంచేయడం వాంఛనీయం కాదని కూడా అన్నారు. ఉభయ రాష్ట్రాల పూర్తి ఆమోదంతోనే ఆ విలీనం జరగాలని కూడా నొక్కి వక్కాణించారు.

ఇప్పటికే గ్రూపులతో విచ్ఛిన్నమౌతున్న ఆంధ్రఅసెంబ్లీలో, సత్వరంవిశాలాంధ్రనిర్మాణం జరిగినప్పుడు యింకా హెచ్చుగా గ్రూపులు ఏర్పడగలవని కూడా హెచ్చరించారు

పంజాబ్ వరదలలో 450 మంది మృతి

న్యూఢిల్లీ, అక్టోబర్ 11—పంజాబు, పెప్సూ ప్రాంతంలో వరదలు తీస్తున్న కొలది జరిగిన జననష్టం, పశునష్టం, సస్యనష్టం ఎంత పెద్దదో కనిపిస్తున్నది.

ఇంతవరకు లభించిన వివరాల ప్రకారం ఈ వరదల మూలకంగా పెప్సూలో 200 మంది, పంజాబ్‌లో 250 మంది మరణించినట్లు తెలుస్తున్నది.

పశువులు వేలసంఖ్యలో మరణించి వుండగలవని అంచనా వెయ్యబడుతున్నది.

"ఆహారపరిస్థితికి మార్పురాదు"

దేశం వివిధరాష్ట్రాలలో వచ్చిన వరదల మూలకంగా మొత్తంమీద ఆహారపరిస్థితిలో రాగల పెద్ద మార్పు ఏదీ వుండదని ఇండియా ఆహార, వ్యవసాయశాఖల మంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ అన్నారు.

రాజస్థాన్ సంస్థానాధిపతుల సమావేశం

జయపూర్, అక్టోబర్ 11—రాజస్థాన్‌లో విలీనమైన మాజీ-సంస్థానాధిపతులు, రాజస్థాన్ రాజప్రముఖ్ జయపూర్ మహారాజా అధ్యక్షతను యిక్కడ రెండు రోజులుగ సమావేశమై సమాలోచనలు జరుపుకున్నారు సంస్థానాధిపతుల భరణాలు, ఎస్టేటు సుంకాలు, ఆదాయం, పెన్షనులు వగైరా సమస్యలపై చర్చ జరిగిందని పత్రికా ప్రకటన చేశారు కూడా.

"పర్లాకిమిడిని ఆంధ్రలో చేర్చాలి"

ఆచార్య రంగా అభిభాషణ

నెల్లూరు, అక్టోబర్ 12—ఫజల్ ఆలీ కమిషన్ నివేదికలోని వివిధ విషయాలను జాగ్రత్తగా పరిశీలించ దలచుకున్నందున ప్రస్తుతం ఆ విషయమై తన అభిప్రాయం చెప్పదలచుకోలేదని ఆచార్య యన్. జి రంగాగారు యిక్కడ పత్రికా ప్రతినిధులకు తెలియ జేశారు

అయితే, పర్లాకిమిడిని ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని కోరుతున్న అక్కడి ఆంధ్రుల విజ్ఞప్తిని త్రోసివేయడానికి ఫజల్ ఆలీ కమిషన్ చెప్పిన కారణాలు ఎంతమాత్రం సబబుగా లేవని చెప్పగల నన్నారు ఆయన యింకా యిలా చెప్పారు.

"1936 వ సంవత్సరంలో పర్లాకిమిడిని ఓడెనల్ కమిటీ సిఫారసు ప్రకారం ఒరిస్సాలో చేర్చడానికి గల కారణం పర్లాకిమిడి జమీందారు అలా కోరడమేగాని మరేమీకాదని ఫజల్ ఆలీ కమిషన్ అంగీకరించింది అన్యాయంగా జరిగిన ఆ నాటి నిర్ణయాన్ని ఈనాడు మన్నించడం సమర్థనీయంకాదు. ఇంతకాలం జరుగుతున్న అన్యాయాన్ని యిప్పుడు తొలగించడానికి ఇండియా ప్రభుత్వం, పార్లమెంటు ప్రయత్నించగలదని నమ్ముతున్నాను."

బళ్లారి విషయమై మీ అభిప్రాయమేమిటని ప్రశ్నించగా ఆయన క్రిందివిధంగా చెప్పారు;

"బళ్లారిని ఆంధ్ర రాష్ట్రంలో చేర్చడానికి ఫజల్‌ఆలీ కమిషన్ సిఫారసు చెయ్యడం సమర్థనీయం. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను కమిషన్ చక్కగా పరిశీలించింది.

"తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమలోని 60 లక్షల ప్రజల ఉపయోగార్థమే ఉద్దేశించబడింది.

"కేవలం భాషా దృష్టితో చూస్తే కోలారు జిల్లా కూడా మనకు రావలసిందే. తుంగభద్ర హెడ్‌వర్క్సును ఆంధ్రలో చేర్చడం చాలా మంచి పని."

'చక్కని సిఫారసులు'

శ్రీ కల్లూరి సుబ్బారావుగారి అభిప్రాయం

హిందూపురం, అక్టోబర్ 12—ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులకు డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్లూరి సుబ్బారావుగారు సంతృప్తి ప్రకటించారు. సిఫారసులు చాలా చక్కగా వున్నవని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణా యిప్పుడు వెనుకబడి వుందని, నిర్ణీతమైన గడువులోపల ఆప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందగలదని సముచితమైన నిర్ణయాలు చేయ్యబడగలవని శ్రీ సుబ్బారావుగారు ఆశాభావం ప్రకటించారు.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులకు అసంతృప్తి తెలియజేస్తూ, సత్వరమే విశాలాంధ్ర ఏర్పాటు చెయ్యాలని కోరుతూ హిందూపురం పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ సత్యంగారు ప్రకటిస్తున్నారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

కొత్త రాష్ట్రాల నిర్మాణంతో కొన్ని చిక్కులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 9—రాష్ట్రాల పునర్నిర్మాణంతో ద్వితీయపంచవర్షప్రణాళికలో రాగల పరిణామాలను గురించి కూడా ఫజల్ ఆలీ కమిషన్‌వారు తమ నివేదికలో కొంతవరకు చర్చించారు. "ఆరంభంలో కొన్ని సంవత్సరాలు కొంతవరకు ప్రణాళికలో ఒడుదుడుకులు తప్పనిసరి" అన్న అభిప్రాయాన్నికూడా ప్రకటించారు.

అందువల్లనే కొత్త రాష్ట్రాలకు మొదటి కొన్ని సంవత్సరాలలోను కేంద్రం నుంచి గ్రాంటులుగా ఆర్థిక సహాయం జరగవలసి వుంటుందని కూడా సూచించారు. ఇప్పుడున్న రాష్ట్రాలతో పోల్చి కొత్త రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికపైన గ్రాంటులు. అప్పులు మంజూరు చేయాలని కూడా సూచించారు. కొత్త రాష్ట్రాల నిర్మాణానికి పూర్వమే వీటికి సంబంధించిన పరిశీలనలు జరపవలసివుంటుందని కూడా వివరించారు. (సు. ని.)

ఆంధ్రస్టేట్ టుబాకో మహాసభ

"1939 మద్రాస్ జనరల్ సేల్సుటాక్సు ఆక్టు, 1953 మద్రాసు పుగాకు (అమ్మకముల అండ్ రిజిస్ట్రేషన్ పన్ను) చట్టము సవరించుటకు ఆంధ్ర అసెంబ్లీ చే బిల్లులు చట్టంగా ప్యాసు చేయబడిన సందర్భంలో, సదరు బిల్లులను చర్చించి, రాష్ట్ర ప్రభుత్వమునకు విజ్ఞప్తిచేసే నిమిత్తం 16-10-55 ఆదివారము ఉదయము 9 గంటలకు శ్రీ కె. రఘురామయ్య ఎం. పి. అధ్యక్షతను, గుంటూరులో ఏకా దండయ్య పంతులు హాలులో ఆంధ్రరాష్ట్ర మందలి పుగాకుకు సంబంధించిన వారి అందరి సమావేశము జరుగును.

కార్యక్రమం

ఉ. 9 గంటలు: ప్రారంభ సమావేశం—విషయ నిర్ణయ సంఘం ఎన్నిక.
మ. 2 గంటలు: విషయ నిర్ణయ సభా సమావేశము.
సా. 4-30 గంటలు: బహిరంగ సమావేశము.

పుగాకు పండించువారు, వర్తకులు, ఎగుమతిదారులు పుగాకు, దానికి సంబంధించిన సరుకులు తయారు చేయువారు యావన్మంది ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా కోరబడుతున్నారు.

ఇండియన్ టుబాకో అసోసియేషన్
గుంటూరు—కన్వీనింగ్ బాడీ.

యీ ఆధునిక ఔషధము శిశువుయొక్క జలుబులను త్వరితముగా నివారించును!



మీ బిడ్డయొక్క జలుబును త్వరితముగా నివారించుడు! పరుండునప్పుడు వీక్స్ వేపోరబ్‌ను రొమ్ము మీదను, గొంతు మీదను రుద్దుడు హాయిగానుండు యీ ఆయింట్‌మెంటునుంచి వెడలు ఔషధ వాయువులను మీ బిడ్డ పీల్చుట ద్వారా, ఊపిరి ధారాళముగా ఆడుచూ, దగ్గు శాంతించును. అదేసమయములోనే చర్మము ద్వారా వేపోరబ్ వ్యాపించి, రొమ్ము బిగింపును, బాధను తగ్గించును. ఇట్లు ద్విగుణీకృతముగా పని చేయుటవలన జలుబు తరుచుగా మరునాటికే నయమగును!

వికస్ వేపోరబ్



1. ఔషధవాయువులు శ్వాసించబడును.
2. కాపుచేసినటుల రొమ్ముకు వెచ్చదనము నిచ్చును.
వాడిచూచుటకు క్రొత్త సైజు! క్రొత్త తగ్గింపు ధర!
"విక్స్ వేపోరబ్" ఇది రిజిస్టర్ మార్కు.
NAS 108

గొప్ప ప్రతిఫలం

ఆలస్యం చేయవద్దు. ఒక "శాండో ఆల్‌రెసిస్ట్" కొనండి. ఈ ఫేవర్‌లూబా వాచి ఎంతో అందమైనది. ఖచితంగా టైం చూపుతుంది. ఖరీదు తక్కువ. దీన్ని కొంటే మీరు గొప్ప ప్రతిఫలం పొందుతారు. జ్ఞాపకం వుంచుకోండి: శాండో ఆల్‌రెసిస్ట్ (1) లోపలికి నీళ్లుపోవు. (2) దుమ్ముపోదు. (3) స్టెయిన్‌లెస్ స్టీల్‌కేసు వుంది. సరైన సైజు 32 మిల్లీమీటర్ల డయామీటరు (4) 10½"—17 జ్యూయల్ మూమెంటు. (5) అదురువల్ల చెడదు. (6) అంటిమాగ్నెటిక్. (7) ఆకర్షణీయమైన వివిధ డయల్సులో దొరుకును. (8) గడియారం పరిశ్రమలో 150 యేండ్ల అనుభవంగల ఫేవర్ లూబావారి ఉత్పత్తి. (9) ఇది రు. 152/- లకు నిజంగా గొప్ప ప్రతిఫలం.



SANDOW
Alresist
నం. 3303
సరైనసైజు
ఫేవర్-లూబా అండ్ కో లిమిటెడ్, బొంబాయి-కలకత్తా
FAVRE-LEUBA & CO. LTD.
BOMBAY CALCUTTA
E. 38



టైప్ ఎన్ బి ఎస్ సెంట్రిఫ్యూగల్ పంపు

కొత్త డిజైనులో బాల్ బేరింగులకు అదనపు రక్షణ ఏర్పాటు చేయబడింది. గనుక మీ సొమ్ముకు ఇది ఎక్కువ ప్రతిఫలం యిస్తుంది. పైప్ కనెక్షనులు తీయకుండా, తనిఖీకి, మరమ్మతులకు దీన్ని సులభంగా విప్పవచ్చును.

కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్
కిర్లోస్కర్‌వాడి, డిస్ట్రిక్టు ఎస్. సతారా.

ప్యారీ అండ్ కో లిమిటెడ్, మద్రాసు [illegible]

...ed and Published by NARLA VENKATESWAR RAU ... "Express" Press, Old Madras Club Compound ... Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 244
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
18-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు ఫోన్ 3370

మానవుని జన్మస్థలం

పారిస్, అక్టోబర్ 16—ఆది మానవుడు ఒకప్పుడు విశ్వసించబడినట్టు ఆసియాలో కాక, ఆఫ్రికాలో అవతరించాడనే శాస్త్రజ్ఞుల నమ్మకం క్రమక్రమంగా మరింత బలపడుతున్నదనీ, పరిణామక్రమంలో కోతికి, మానవునకు మధ్య వుండవలసిన "నరవానరుని" అస్తికలు ఆఫ్రికాలో పదేళ్ల ఈ మధ్య జరిగిన త్రవ్వకాలలో రాతి పొరలమధ్య లభించాయనీ ఇచ్చటి ప్రాచీన మానవ చరిత్ర పరిశోధనాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లోయిస్ నిన్న ప్రకటించాడు.

రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలపై ఆంధ్రుల అభిప్రాయాలు

కేంద్రానికి వివరించడానికిగాను ముఖ్యమంత్రితో ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుని చర్చలు

విశాలాంధ్ర నిర్మాణం, ఒరిస్సా సరిహద్దుల సర్దుబాటు, కోలారుపై హక్కులు ప్రధానాంశాలు కాగలవట

(మన విలేకరి) కర్నూలు, అక్టోబర్ 17— ఫజల్ అలీ కమిషన్ నివేదికలో, ఆంధ్రకు సంబంధించిన సమస్యలపై, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికి, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారికి మధ్య రేపు ఇక్కడ సమాలోచనలు జరగగలవని తెలుస్తున్నది.

ఈ సమాలోచనలు జరపడానికిగాను శ్రీ సత్యనారాయణరాజుగారు నేడిచ్చటికివచ్చారు. శ్రీ గోపాలరెడ్డిగారు రేపటికి యిక్కడికి రాగలరని తలంచబడుతున్నది. ఆంధ్రుల వాదాన్ని కేంద్రానికి వివరించడానికిగాను ఈ సమాలోచనలు ఉద్దేశించబడినవి.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ వర్గాలవారు, సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతున్నారు: తెలుగువారి మెజారిటీవున్న కోలారు జిల్లాపై వున్న హక్కులను గురించి గట్టిగా పట్టుబట్టాలని కాంగ్రెస్‌వాదులు భావిస్తున్నారు. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులను సర్దుబాటు చేయనందుకు ఎంతో అసంతృప్తి వున్నందున ఆ విషయాన్ని కూడా కేంద్రానికి గట్టిగా తెలియజేయాలని అంటున్నారు: గద్వాల్, అలంపురం ప్రాంతాలను కూడా తెలంగాణాలో భాగంగా వుంచాలని సిఫారసు చేయాలని చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ రేపు శ్రీ గోపాలరెడ్డి, శ్రీ సత్యనారాయణరాజుగార్ల మధ్య జరిగే సమాలోచనలలో ప్రధానాంశాలుగా వుండగలవని విశ్వసిస్తున్నారు. అక్టోబర్ 22 వ తేదీన ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనగల శ్రీ గోపాలరెడ్డిగారు, ఆంధ్రుల వాదనను వివరించడంలో, రేపు జరగనున్న సమాలోచనలు సహాయకారిగా వుండగలవని తలంచబడుతున్నది.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చకుగాను ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశం, ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని గురించి కూడా రేపటి సమావేశంలో ఆలోచించగలరట. ఈ సమావేశం వచ్చే నెలారంభంలో తిరుపతిలో సంస్కృత పరిషద్ సభలతోపాటు జరగగలదని తలంచబడుతున్నది.

బృహన్మహారాష్ట్రం, మహాగుజరాత్ నిర్మాణ సమస్యలు

—ఢిల్లీలో చర్చలు ప్రారంభం

(మన విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబరు 14— బొంబాయి రాజధానిగా బృహన్మహారాష్ట్ర నిర్మాణ సమస్యలపై నేడిచ్చట మహారాష్ట్ర, గుజరాతీ, బొంబాయి పటణం కాంగ్రెసు నాయకులకు, కాంగ్రెసు హైకమాండ్‌కు మధ్య సమాలోచనలు ప్రారంభమైనవి.

శ్రీ శంకరరావు నాయకత్వాన అయిదుగురు సభ్యులతో కూడిన మహారాష్ట్ర రాయబారవర్గంవారు నిన్నను యిక్కడికి వచ్చి, నేటి మధ్యాహ్నంనుంచి ప్రధాని నెహ్రూ, హోం మంత్రి పండిట్ పంత్, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్‌తో సమాలోచనలు ప్రారంభించారు. మహారాష్ట్ర రాయబారవర్గం సభ్యుల పేర్లు యివి: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దియోగ్రికర్, బొంబాయి రెవిన్యూ మంత్రి శ్రీ బి. ఎస్. హీరే, బొంబాయి స్పీకర్ శ్రీ డి. కె. కుంతే, స్థానిక స్వపరిపాలనశాఖ మంత్రి శ్రీ వై. బి. చావన్, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎన్. వి. గాడ్గిల్. వీరు నిన్న సాయంకాలం యిక్కడికి చేరగానే ప్రాథమిక సమాలోచనలు జరిపారు కూడా.

వర్కింగ్ కమిటీ ప్రతినిధులుగా ప్రధాని నెహ్రూ, హోం మంత్రి పంత్, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ కలిసి బొంబాయి సమస్యలపై దాదాపు ఎనిమిది ... సమాలోచనలు జరపగలరని భావించబడుతున్నది. ముందుగా మహారాష్ట్ర రాయబారవర్గాన్ని కలుసుకొని ఆ తరువాత ... ప్రదేశ్ కాంగ్రెసు ... లను కలుసుకుంటారట.

బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు ప్రతినిధివర్గం సభ్యులుగా ఉపాధ్యక్షుడు శ్రీ కె. కె. షా (గుజరాతీ), కార్యదర్శి శ్రీ ఆర్. ఎన్. పాండే (ఉత్తరాది), ఇద్దరు అసెంబ్లీ సభ్యులు మహ్మద్ తస్పీర్, ఎ. ఎ. కదిర్ (ముస్లింలు, చివరివారు బొంబాయి మునిసిపల్ కాంగ్రెసు పార్టీ నాయకుడు), ఇద్దరు ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు దాదా కిరులీకర్, కె. ఎల్. బోర్కర్ (మహారాష్ట్రులు), ఒక దక్షిణాది సభ్యుడు శ్రీ జి. పి. నాయర్‌గార్లు బొంబాయినుంచి ప్రత్యేక విమానంమీద బయలుదేరివచ్చారు. బొంబాయి "మిశ్రమ" పట్టణంగావున్నట్టే ఈ రాయబారవర్గం కూడా "మిశ్రమం" గానే వుంది.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు తరపున సౌరాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కన్నయలాల్ దేశాయ్ ప్రభృతులు పాల్గొననున్నారు.

మహారాష్ట్రుల ఏకగ్రీవ వాంఛ

న్యూఢిల్లీ, అక్టోబర్ 16— బొంబాయి రాజధానిగా బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని మహారాష్ట్రులందరూ ఏకగ్రీవంగా కోరుతున్నప్పటికి, తాను మాత్రం ఎలాంటి అభిప్రాయాలతోను ఢిల్లీ సమాలోచనలలో పాల్గొనడానికి రాలేదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దియోగ్రికర్ నేటి సాయంకాలం యిక్కడ చెప్పారు. బొంబాయి నగరం లేని మహారాష్ట్ర నిర్మాణం కంటె, అందుకు సమయం వచ్చే వరకు మహారాష్ట్ర నాయకులు వేచివుండగలరన్న అభిప్రాయాన్ని కలిగిస్తూ మాట్లాడారు. బొంబాయి ప్రదేశ్, గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికి, తమవాదనను కాంగ్రెసు హైకమాండ్‌కు నచ్చచెప్పగలమన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

బొంబాయి రాజధానిగా మహారాష్ట్ర నిర్మాణం జరిగినప్పుడు గుజరాత్ ఆర్థిక వ్యవస్థను గాని, బొంబాయి అభివృద్ధికి గాని ఆటంకం, అవరోధం వుండదని తాము కేంద్రానికి వివరించగలమని అంటూ, మైనారిటీ వర్గాలకు అవసరమైన హామీలను కూడా యివ్వగలమని చెప్పారు. బెంగాల్‌లో కలకత్తాపట్టణం, తమిళనాడులో మద్రాసు పట్టణం ... మైనారిటీ వర్గాలకు ఎలాంటి చిక్కులు కలగలేదని కూడా ఉదాహరించారు. కాంగ్రెసుసంస్థ వ్యవహారాలపైగాను బొంబాయి నగరాన్ని ప్రత్యేకంగా పరిగణించడాన్ని యిప్పుడు కొత్త సాకుగా చెప్పడానికి తాము సమ్మతించమని కూడా అన్నారు.

మహారాష్ట్ర ప్రజానీకం క్రమశిక్షణతో, ఓర్మివహించి వుండడాన్నిబట్టి వారు స్తబ్ధతగా వున్నారని కాని, ఏకాభిప్రాయంతో లేరని కాని కాంగ్రెసు హైకమాండ్ భావించరాదని మహారాష్ట్ర కాంగ్రెసు ప్రతినిధివర్గం ప్రతినిధి ఒకరు నేడిచ్చట చెప్పారు. కమిషన్ సిఫారసుల "లోగుట్టు" ముందుగా పొక్కిపోయినందున, జరగనున్న దేమో ప్రజలకు ముందే తెలిసిపోయిందని, అందువల్లనే అధికారరీత్యా కమిషన్ నివేదిక ప్రచురణవల్ల పెద్దగా ఆందోళన కానరాలేదని అన్నారు. అంతమాత్రాన్నే, అన్యాయాన్ని సహించడానికి మహారాష్ట్రులు సిద్ధంగా వున్నారని తలంచడం పొరబాటు కాగలదని కూడా నొక్కి వక్కాణించారు.

మహారాష్ట్ర నాయకులు ముందుగా కాంగ్రెసు హైకమాండ్ అభిప్రాయాలను తెలుసుకొని, ఆ తరువాత సమస్య పరిష్కారానికి తగిన తమ ప్రతిపాదనలను సూచించగలరట. ఆ తరువాత, 21 వ తేదీన జరగనున్న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సర్వసభ్య సమావేశానికి తమ నివేదికను అందజేయగలరట. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఈ దఫా సమావేశానికి ముందుగానే మహారాష్ట్ర కాంగ్రెసు అభిప్రాయాలు తెలియగలవని కూడా అనుకుంటున్నారు.

నిర్మొహమాటంగా చెప్పాలని గాడ్గిల్

బొంబాయి, అక్టోబర్ 16—ప్రముఖ మహారాష్ట్ర నాయకుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎన్. వి. గాడ్గిల్ నేటిసాయంకాలం బొంబాయి అఖిలభాషా యువకసమితి ఆధ్వర్యాన 25,000 మంది ప్రజలతో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం యిష్టం లేనప్పుడు ఇండియాప్రభుత్వం ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పివేయడం మంచిదని అన్నారు. "మా రాష్ట్రం యివ్వడం యిష్టం లేనప్పుడు, ఆ మాటను చెప్పివేస్తే వ్యవహారం తేలిపోతుంది. అంతేకాని, ఏదో కొత్త యిస్తున్నాము. సంతృప్తిపడండి. అంటే సరిపోదు" అని ఆయన హస్తధ్వానాలమధ్య చెప్పారు. సొంతరాష్ట్రం కావాలని శతాబ్దంగా కోరుతుంటున్న మహారాష్ట్రులను కాదన్నప్పుడు తీవ్రమైన పరిణామాలు సంభవించగలవని కూడా హెచ్చరించారు.

ఢిల్లీ సమాలోచనల ఫలితం ఏమైనప్పటికీ అందరూ ప్రశాంతంగా వుండాలని అంటూ స్వరాష్ట్రం రూపొందకుండా పనిచేస్తున్న శక్తులను ఎదుర్కొనడానికి సర్వదా సంసిద్ధంగా వుండాలని యువకులను హెచ్చరిస్తూ యిలా అన్నారు:

"బ్రిటిష్ వారితో పోరాడి, వారిని సాగనంపడానికి ఉపయోగించిన ఆయుధాలు ఇంకా మనలో వున్నవి. వాటికి తుప్పుపట్టలేదు. శక్తి కూడా తగ్గలేదు. అవసరం వచ్చినప్పుడు, వాటిని వినియోగించడం మినహా చేయగలిగినది మరొకటి లేదని యిక్కడే యిప్పుడే స్పష్టంగా చెబుతున్నాను."

ఈ సభకు ప్రారంభోత్సవం జరపవలసిన బొంబాయి రెవిన్యూ మంత్రి శ్రీ బి. ఎస్. హీరే ఢిల్లీ వెళ్ళినందున, ఒక సందేశాన్ని పంపిస్తూ సంయుక్త మహారాష్ట్రను సాధించడానికి శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన సాగించవలసిందే నని అన్నారు మహారాష్ట్రులందరూ ఏకగ్రీవంగా బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని కోరుతున్నారని అన్నారు.

బొంబాయి ప్రభుత్వం రెవిన్యూ శాఖలో డిప్యూటీ మంత్రి శ్రీ ... ప్రసంగిస్తూ మహారాష్ట్ర నిర్మాణ వాంఛను బలపరిచారు. ఇంకా పలువురు సభ్యులు ప్రసంగిస్తూ ఫజల్ అలీ కమిషన్ నివేదికను ...

(మిగతా 2 వ పేజీలో)

హైదరాబాద్‌లో వివిధ భాషలవారి మధ్య సామరస్యం

శ్రీ బిందా ఉద్బోధ

హైదరాబాద్, అక్టోబర్ 16—నృపతుంగ హైస్కూలులో కర్ణాటక సాహిత్య మందిరం వారు ఏర్పాటు చేసిన నాదహబ్బ (దశరా) ఉత్సవాలకు హైదరాబాద్ హోం మంత్రి శ్రీ దిగంబరరావ్ బిందా ప్రారంభోత్సవం జరిపారు.

సంయుక్త కర్ణాటక రాష్ట్రం అవతరించనున్న సమయంలో దశరా ఉత్సవాలను చేసుకుంటున్న కర్ణాటకులను అభినందించారు.

హైదరాబాద్‌లో అనేక భాషలు మాట్లాడే వారందరూ ఎంతో ఐకమత్యంతో మెలగుతున్నారని, భాషా విభేదాలవల్ల ఎన్నడూ రెండు వర్గాలవారికి వివాదాలు సంభవించి వుండలేదని కూడా శ్రీ బిందా అన్నారు.

అందుచేత ఈ ఉత్సవాలను ప్రారంభించవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారిని కర్ణాటకులు ఆహ్వానించడం అత్యంత సముచితమని, ఆయనకు సుస్తీగా వున్నందున వారి ప్రతినిధిగా తామీ ఉత్సవాలకు ప్రారంభోత్సవం జరుపుతున్నామని కూడా శ్రీ బిందా అన్నారు.

ముఖ్యమంత్రుల సమావేశం

కాంగ్రెసు అధ్యక్షునికి కూడా ఆహ్వానం

న్యూఢిల్లీ, అక్టోబర్ 17— ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చకు అక్టోబర్ 23, 24 తేదీలలో ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ ప్రత్యేకముగా ఆహ్వానించబడినట్టు తెలుస్తున్నది ఈ సమావేశంలో పాల్గొనడానికిగాను, కాంగ్రెసు అధ్యక్షుడు కర్ణాటకలో పర్యటన కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు కూడా.

అఖండ కర్ణాటక వాదుల బెదిరింపు

సత్యాగ్రహం జరపగలమని

హుబ్లి, అక్టోబర్ 17—అఖండ కర్ణాటక రాజ్య నిర్మాణ పరిషత్తువారు వచ్చే నవంబరు 15 వ తేదీకి (1) బళ్ళారి, సిరిగుప్ప, హోస్పేట తాలూకాలను ఆంధ్రులకు యివ్వమని, (2) ఆందరూ అంగీకరిస్తున్న కన్నడ ప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో చేర్చగలమని, (3) కన్నడ సరిహద్దుల నిర్ణయానికిగాను ప్రత్యేకంగా కమిటీని నియమించగలమని హామీని యివ్వనప్పుడు, కర్ణాటక ప్రాంతాలన్నింటిలోను సత్యాగ్రహాన్ని ప్రారంభించగలమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం యిచ్చారు.

పరిషత్తు కార్యవర్గం నేడిచ్చట సమావేశమై ఎనిమిది గంటలకు పైగా తీవ్రమైన చర్చలు జరిపిన తరువాత ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను చర్చించడానికిగాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ సమావేశానికి, హైదరాబాదు కర్ణాటక ప్రాంతాల నుంచి ఎన్నికైన స్వతంత్ర పార్లమెంటు సభ్యుడు శ్రీ శివమూర్తిస్వామి అధ్యక్షత వహించారు: ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు వర్తించే సరిహద్దు ప్రాంతాలలోని ప్రముఖ కన్నడ కార్యకర్తలు పెక్కుమంది, అందులోను బళ్ళారి నుంచి 20 మంది ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చారు.

కార్యవర్గంలో చర్చలన్నీ రహస్యంగా జరిగినవి, సరిహద్దు ప్రాంతాల ప్రతినిధులు ముందుగా మాట్లాడడానికి అవకాశమిచ్చారట. బళ్ళారి ప్రతినిధులు ప్రసంగిస్తూ ఆంధ్రుల పాలనను ఒక్క నిముషం కూడా సహించమని, చివరవరకు పోరాడగలమని వివరించారట. చర్చలలో పాల్గొన్న సభ్యులందరూ ప్రత్యక్ష చర్య తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

సంయుక్త కర్ణాటక రాష్ట్ర నిర్మాణం లక్ష్యంగా ఏర్పడిన ఈ పరిషత్తువారు రెండు సంవత్సరాల కిందట కర్ణాటక రాష్ట్రం కోసం ఉద్యమం జరిపారు అనేక మంది ఆ సందర్భంలో అరెస్టు చేయబడినారు కూడా. కాంగ్రెసు నేతలకు కొరకరానికొయ్యగా ఉన్న ఈ పరిషత్తు తరఫున బొంబాయి అసెంబ్లీ ఉప-ఎన్నికలలో పోటీచేసి, ధార్వార్ జిల్లాలోని మూడు సీట్లను గెలుచుకున్నారు కూడా. కాంగ్రెసుకు బలంకలదని చెప్పబడే ఈ జిల్లాలలో కర్ణాటక రాష్ట్ర నిర్మాణాన్ని ఎన్నిక సమస్యగాచేసి, వీరు కాంగ్రెసును వోడించి వున్నారు కూడా. (మ. వి.)

బహిరంగ సభలో సోషలిస్టు శాసన సభ్యుని దారుణ హత్య

మరొక పి. ఎస్. పి. కార్యకర్తను కూడా సాయుధులై వచ్చిన జనం చంపివేశారట

యు. పి. లో విషాద సంఘటన

లక్నో, అక్టోబర్ 17— నిన్న సాయంత్రం బారాబంకీ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో యు. పి. అసెంబ్లీలో సోషలిస్టు సభ్యుడైన శ్రీ అవధ్ శరణ్ వర్మను, ప్రజా-సోషలిస్టు కార్యకర్త శ్రీ శాయరామ్‌ను దాదాపు అయిదు వందల మంది సాయుధులు చేరి హత్య చేశారు.

వీరి భౌతిక కాయాలను వారు తమ వెంట తీసికొని వెళ్ళిపోయారు.

బారాబంకి-సీతాపూర్ సరిహద్దున వున్న ఈ గ్రామానికి వెంటనే పోలీసుల దళాలు పంపబడినవి.

గడచిన సెప్టెంబర్ ఏడవ తేదీన బారాబంకి వద్ద కాంగ్రెస్ సభ్యుడైన శ్రీ భగవతీప్రసాద్ శుక్లాను కాల్చి చంపారు.

నేడు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని స్వర్గీయ శ్రీ అవధ్‌శరణ్ వర్మ సంస్మరణార్థం మధ్యాహ్నంవరకు స్పీకర్ వాయిదా వేశారు.

సత్వరమే పారిశ్రామికాభివృద్ధి

మంత్రి కృష్ణమాచారి ప్రకటన

జంషెడ్‌పూర్, అక్టోబర్ 15—సత్వర పారిశ్రామికాభివృద్ధివల్లనే ఇండియా పునరుజ్జీవనం పొందగలదని ఇండియా పారిశ్రామిక, వాణిజ్యశాఖ మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి నిన్న ఇక్కడ ప్రకటించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కూడా అదే మార్గమని ఆయన అన్నారు.

కొత్త పంజాబు రాష్ట్ర నిర్మాణం

ప్రదేశ్ కాంగ్రెసు సమర్థన

అమృతసర్, అక్టోబర్ 16—పంజాబు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గం, నేడిచ్చట సమావేశమై ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను మొత్తంమీద ఆమోదిస్తూ, కొత్త పంజాబు రాష్ట్ర నిర్మాణానికి కమిషన్ చేసిన ప్రతిపాదనలకు హర్షామోదాలను ప్రకటిస్తూ తీర్మానించింది.

గ్యానీ గురుముఖ్‌సింగ్ ముసాఫిర్ అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానంమీద, కాంగ్రెసు కార్యదర్శి శ్రీమాన్ నారాయణ్, డాక్టర్ సుశీలా నయ్యర్, పంజాబు ముఖ్యమంత్రి శ్రీ భీమసేన్ సచార్, డెవలప్‌మెంటు మంత్రి శ్రీ ప్రతాప్‌సింగ్ కైరాన్, ఇరిగేషన్ మంత్రి శ్రీ లెహరీసింగ్, శిరోమణి ఖాల్సాదళ్ ప్రెసిడెంటు శ్రీ జతేదర్ ఉద్దామ్‌సింగ్ నాగోక్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను అమలు జరిపినప్పుడు ఇండియా సమైక్యత సుస్థిరమై, సత్వరం ఆర్థికాభ్యున్నతి సాధనకు సహాయకారి కాగలదని కూడా వీరు తమ తీర్మానంలో పేర్కొన్నారు. మైనారిటీలకు, భాషకు, గవర్నమెంటు సర్వీసులకు, ఆర్థికంగా అభివృద్ధిచెందని ప్రాంతాలకుగాను కమిషన్ ప్రత్యేకంగా చేసిన సిఫారసులను పరిశీలించి, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నుంచి అవసరమైన వివరణలు పొందడానికి అనువుగా ఒక ఉపసంఘాన్ని నియమించారు. దీని నివేదిక వచ్చే కార్యవర్గ సమావేశానికి తయారు కాగలదని కూడా.

ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు అమలు జరగడానికి సహకరించాలని ప్రజలకు ... చేశారు కూడా.

శిఖ్ఖుల హెచ్చరిక

రాష్ట్రంలోని వివిధ శిఖ్ఖు ప్రతినిధులు నేడిచ్చట సమావేశమై అకాలీలు కోరుతున్న విధంగా ప్రత్యేకంగా ... భాషారాష్ట్ర నిర్మాణం జరగాలని కోరుతూ తీర్మానించారు. అకాలీ దళ్ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెసుకు చెందిన శిరోమణి ఖాల్సాదళ్ మినహా, మిగిలిన శిఖ్ఖు సంస్థలకు చెందిన 1500 మంది పాల్గొన్నారు. మాస్టర్ తారాసింగ్ అధ్యక్షత వహించారు.

ఫజల్ అలీ కమిషన్, శిఖ్ఖుజాతికి న్యాయం కలిగించకపోగా, కాళ్ళుచేతులు కట్టి, హిందూ మెజారిటీ కింద చిరకాలం వుండాలని చేసిన సిఫారసును త్రోసిరాజనవలసిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపైన కలదని, మైనారిటీలకు ధైర్యం కలిగించవలసిన బాధ్యత కూడా ఇండియా ప్రభుత్వంపైన కలదని ఈ సమావేశంలో తీర్మానం జరిగింది.

పెప్సూ, హిమాచల్ ప్రదేశ్‌లను పంజాబు రాష్ట్రంలో విలీనం చేయాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసుకు నిరసన దినోత్సవాన్ని నవంబరు 10 వ తేదీన జరపాలని మాస్టర్ తారాసింగ్ ఈ సమావేశంలో ప్రకటించారు. పెప్సూ, హిమాచల్ ప్రదేశ్‌లను పంజాబులో విలీనం చేయడం శిఖ్ఖుజాతికి మరణశిక్ష విధించడమేనని, ఈ విషయం కేంద్రానికి నచ్చజెప్పడానికి శిఖ్ఖులు శక్తికొలదీ ప్రయత్నించగలరని అన్నారు.

శిఖ్ఖుల అభిప్రాయాలను ఇండియా ప్రభుత్వానికి వివరించడానికి ఈ సభవారు మాస్టర్ తారాసింగ్‌కు అధికారమిచ్చారు కూడా.

శిఖ్ఖుల ఉన్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి అధ్యక్షుడుగా మాస్టర్ తారాసింగ్ నేడు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.

(మిగతా 7 వ కాలంలో)

కరాచీలోని ఆఫ్ఘన్ రాయబారి ఉపసంహరణ

పశ్చిమ-పాకిస్తాన్ ఏకీకరణకు ఆఫ్ఘనిస్తాన్ నిరసన చర్య

కరాచీ, అక్టోబర్ 16— కరాచీలోని తన రాయబారి సర్దార్ మహమ్మద్ అతీక్ ఖాన్ గఫీక్‌ను స్వదేశానికి తిరిగి రావలసిందిగా ఆఫ్ఘన్ ప్రభుత్వం కోరింది.

వెనుకటి సరిహద్దు రాష్ట్రంలోని ఫఖ్తూన్ భాషా ప్రాంతాలను, ఆ ప్రాంతంవారి అభీష్టం మేరకు కనుగొనకుండానే పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రంలో చేర్చినందుకు నిరసనగానే తన రాయబారిని ఆఫ్ఘనిస్తాన్ పిలిపించుకున్నది.

ఆఫ్ఘన్ రాయబారి మిస్టర్ రఫీక్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో మాట్లాడుతూ తనను తిరిగి రావలసిందిగా తన ప్రభుత్వం ఆదేశించినట్టు అధికారరీత్యా రేపు పాకిస్తాన్ ప్రభుత్వం విదేశాంగ శాఖకు తెలియజేసి, వారం రోజులలోగా తాను ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళగలనని అన్నాడు.

తనను స్వదేశానికి పిలిపించినంతమాత్రాన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య రాయబార సంబంధాలు తెగిపోయినట్లు కాదని, కరాచీలోని ఆఫ్ఘన్ రాయబారి కార్యాలయం వుండదని, దానిని కార్యదర్శి నిర్వహిస్తూ వుండగలడని కూడా ఆయన వివరించాడు.

అక్టోబర్ 14 వ తేదీన పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం లాంఛనంగా అవతరించక పూర్వమే, ఆ రాష్ట్ర నిర్మాణానికి ఆఫ్ఘనిస్తాన్ నిరసన తెలిపిందని మిస్టర్ రఫీక్ పేర్కొన్నాడు.

సామాను సర్దుకొని, వివిధ దేశాల రాయబారులను, స్నేహితులను, కలుసుకొని వారికి చెప్పి వెళ్ళడానికి ఒక వారం రోజులు పట్టగలదన్నాడు. పెషావర్ మీదుగా రోడ్డుమార్గాన్నే కాబూల్ వెళ్ళగలనని కూడా ఆయన వెల్లడించాడు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు రెండింటిలోను ఒకదేశం రాయబారి కార్యాలయం మరొక దేశంలో వుంటూవున్నప్పటికి రెండింటి మధ్య రాయబారి సంబంధ బాంధవ్యాలు పూర్తిగా దిగజారిపోవచ్చునని, అసలు ఏమీ సంబంధ బాంధవ్యాలు లేని స్థితి కూడా రావచ్చునని రాజకీయ వర్గాలవారు అంటున్నారు.

పాకిస్తాన్ అవతరించినప్పటినుంచి పాక్-ఆఫ్ఘన్ సంబంధాలు అంతంత మాత్రంగానే వుంటున్నవి. ఈ రెండింటిమధ్య వైషమ్యభావం ఏర్పడ్డానికి ప్రధాన కారణం పఖ్తూనిస్తాన్ సమస్య. పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రంలోని ... ఆఫ్ఘనిస్తాన్ కోరుతున్నది.

1954 జనవరిలో మిస్టర్ రఫీక్ ఆఫ్ఘన్ రాయబారి పదవిని స్వీకరించాడు. అప్పుడు పాకిస్తాన్ పత్రికలన్నీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు రెండింటి మధ్య శాశ్వతమైన స్నేహభావం ఏర్పడుతున్నదని వ్రాసినవి.

పాకిస్తాన్‌నుంచి తన రాయబారిని ఆఫ్ఘనిస్తాన్ పిలిపించుకొన్న పిమ్మట పాక్-ఆఫ్ఘన్ సంబంధ బాంధవ్యాలు మరింతగా బెడిసికొట్టగా కాబూల్‌నుంచి తన రాయబారిని పాకిస్తాన్ కూడా పిలిపించుకున్న పిమ్మట నాలుగేళ్ళకు రఫీక్ నియామకం జరిగింది.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు రెండూ తమ రాయబారులను పిలిపించుకున్న పిమ్మట ఆ రాయబారి కార్యాలయాలు మాత్రం చార్జి డి ఎఫైర్స్ ఆధిపత్యంకింద వుండేవి. మిస్టర్ రఫీక్ ఆఫ్ఘన్ రాయబారి పదవిని స్వీకరించిన తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు రెండూ దేశ రక్షణ, విదేశాంగ వ్యవహారాలలో సమష్టి ఆధిపత్యంతో, ఫెడరేషన్ ఏర్పడ్డానికి రహస్యంగా చర్చలు జరుపుతున్నవని కొన్ని పాకిస్తాన్ పత్రికలు, విదేశాల పత్రికలు కూడా ప్రచురించినవి. అయితే, ఈ వార్తలను రెండు ప్రభుత్వాలు ఖండించినవి

ఆఫ్ఘన్ ప్రధాని ప్రకటన

పశ్చిమ పాకిస్తాన్‌లో ఫఖ్తూన్ ప్రజలను దురుసుగా కలిపివేసినందుకు పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ నిరసన తెలిపిందని కాబూల్ రేడియో గత రాత్రి ప్రకటించింది

ఇదివరకే ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని ఒక ప్రకటన చేసినట్టు కూడా కాబూల్ రేడియో వెల్లడించింది ఫఖ్తూన్ ప్రాంతం సమస్యను గురించి చర్చించడానికి తనను కలుసుకోవలసిందిగా పాకిస్తాన్ ప్రధానిని కోరినానని, అందుకు ఆయన సమ్మతించిన మీదట కరాచీలో సమావేశం జరగాలని నిర్ణయించబడిందని. ఈ సమావేశానికి తేదీ నిర్ణయించబడక పూర్వమే పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం ఏర్పాటుచేయబడిందని ఈ ప్రకటనలో ఆఫ్ఘన్ ప్రధాని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రుల సమావేశం అనవసరమని పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియజేయబడినట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని వెల్లడించాడు.

ఆఫ్ఘన్ ప్రభుత్వం నిరసనను ఖండిస్తూ ఇది పాకిస్తాన్ అంతరంగిక వ్యవహారాలలో ఆఫ్ఘనిస్తాన్ జోక్యం కల్పించుకొనడమే కాగలదని విమర్శిస్తూ పశ్చిమ పాకిస్తాన్ అవామీ లీగ్ నాయకుడొకాయన ... చేశారు.

రష్యన్ ప్రతినిధి వర్గ కార్యాలయంలో ఆత్మహత్య

న్యూయార్క్, అక్టోబరు 16—మిత్రరాజ్య సమితిలోని సోవియెట్ ప్రతినిధి వర్గానికి పార్క్ యావెన్యూలో గల ప్రధాన కార్యాలయంలో ఎలెక్సియా మినేవ్ అనే వ్యక్తి తుపాకి గుండు దెబ్బతిని చచ్చి పడివున్నట్టు నేటి ఉదయం ఇచ్చటి పోలీసు ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

42 ఏళ్ళ వయస్సు గల ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు తోస్తున్నదనీ, అతడు సోవియెట్ ప్రధాన కార్యాలయంలో వుంటున్నాడే గాని, అతని పేరు సమితిలోని సోవియెట్ ప్రతినిధి వర్గ సభ్యుల పేర్ల పట్టికలో లేదని పోలీసులు వివరించారు.

ఈ సంఘటన వివరాలను తెల్పవలసిందిగా స్థానిక పత్రికల వారు కోరగా ఈ సోవియెట్ కార్యాలయం వారు సమాధానం చెప్పలేదు.

ఏడేళ్ళ క్రిందట ఒక సోవియెట్ ఉపాధ్యాయిని మదాం ఒక్సానా కసెంకినా సోవియెట్ ప్రతినిధి వర్గ కార్యాలయ భవనం మేడకిటికీలోనుంచి క్రిందికి ఉరికి వేసిన సంగతి పాఠకులకు విదితమే. అందువల్ల తగిలిన గాయాలు మానిన తరువాత ఆమె అమెరికాలోనే వుండిపోయింది.

సైనిక ప్రధాన కార్యాలయంలో "ఇంజినీర్-ఇన్-చీఫ్" పదవి

న్యూఢిల్లీ, అక్టోబర్ 15—ఇంతవరకు పశ్చిమ మండల సైనిక దళంలో చీఫ్ ఇంజినీరుగా పనిచేస్తున్న బ్రిగేడియర్ ఆర్. ఇ. అసరప్ప ఇవాళ మేజర్ జనరల్ హెచ్. విలియమ్స్ స్థానంలో సైనిక ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్-ఇన్-చీఫ్‌గా పదవీ స్వీకారం చేశారు. మేజర్ జనరల్ విలియమ్స్ భారత సైనిక శాఖనుంచి రిటైరయ్యే ముందు 2 1/2 నెలలపాటు శలవు తీసుకున్నారు.

సైనిక ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్-ఇన్-చీఫ్ పదవిని భారతీయులు స్వీకరించడం యిదే తొలిసారి. బ్రిగేడియర్ అసరప్పకు తాత్కాలికంగా మేజర్ జనరల్ హోదా కూడా యివ్వబడింది.

కొలంబోలో తిరిగి దౌర్జన్యాలు

పోలీసులచే బాష్పవాయు ప్రయోగం

కొలంబో, అక్టోబరు 16—నేటి సాయంకాలం కొలంబో టౌన్ హాలులో ఒక సభ జరుగుతుండగా, టౌన్ హాలు ఆవల వుండి రాళ్ళు విసిరిన గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేశారు. సింహళ, తమిళ భాషలు రెండూ అధికార భాషలుగా గుర్తించబడాలని కోరడానికై ఈ సభను లంక సమసమాజ్ ఏర్పాటుచేసింది.

కొత్త యాంటి-బయోటిక్ మందును ఢాకా యూనివర్శిటీకిచెందిన డాక్టర్ కె. అహమ్మద్, డాక్టర్ హెచ్. ఎఫ్. ఇస్లాంలు కనిపెట్టారు.

(8 వ కాలం తరువాయి)

ఈ సంస్థలోని 162 మంది సభ్యులలోను 116 మంది ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. కాంగ్రెసుకు చెందిన శిరోమణి ఖాల్సాదళ్ సభ్యులు తొమ్మిదిమంది ఈ సమావేశానికి హాజరు కాలేదు. 21 మంది కమ్యూనిస్టు సభ్యులలోను 16 మంది హాజరైనారు. కొత్తగా ఏర్పడిన కార్యవర్గంలో యిద్దరు కమ్యూనిస్టు సభ్యులు కూడా వున్నారు.

పెప్సూ, హిమాచల్ ప్రదేశ్‌లతో కూడిన పంజాబు రాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ ఈ సభలో కూడా తీర్మానం జరిగింది.

ప్రఖ్యాతి గాంచిన లక్ష్మీయాత్రా స్పెషలువారి

సంపూర్ణ దక్షిణ దేశ యాత్రలు

20-10-55 న

తప్పక యాత్రా స్పెషలు బయలుదేరును

... 19-10-55 రాత్రికి రాజమండ్రిలో గాని, 20-10-55 సాయంకాలము బెజవాడ స్టేషనులో గాని కలుసుకొనవలెను. ... 20-10-55 సాయంకాలము బెజవాడ స్టేషనులో కలుసుకొని పూర్తి డబ్బు చెల్లించి యాత్రలో పాల్గొనవచ్చును. తిరుపతి, బెంగుళూరు, మైసూరు, కన్యాకుమారి సహా 3,000 మైళ్ళ సంపూర్ణ దక్షిణ దేశయాత్రకు భోజనము, రైలు టిక్కెట్లు, వసతులతో సహా

రు 175-0-0 మాత్రమే

లక్ష్మీ యాత్రా స్పెషల్

రాజమండ్రి

టెలిగ్రాములు:—లక్ష్మీప్రెస్—రాజమండ్రి.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా యు. యస్. ఏ. ఫౌన్టెన్ పేనాలు ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు, పాకిస్తులు కావలెను. నెలకు 150/- నుంచి 500/-ల వరకు సంపాదించవచ్చును. ఉచిత స్యాంపిల్ పెట్టెలకు :- French Stores, 3083, Darya Ganj, Delhi-7.

అమ్మకం

జీవకాపీ 100% ఖద్దమైనది. తాజా సరుకు, ఒయిట్ ఫుష్కో ఆర్డరు అంగీకరింపబడును. వివరములకు వ్రాయండి.

జీవ కాపీ వర్క్సు, మద్రాసు-5.

టెండరు నోటీసు

ఆంధ్ర విశ్వ విద్యాలయము, వాల్తేరు.

నం. ఏ ఏ 5-8850/'55.

జనరల్ కవర్సు అంట్ క్లాత్ లైన్డు, జనరల్ కవర్సు సప్లయి చేసే నిమిత్తం సీలువేసిన టెండర్లు 31-10-55 సా. 4 గంటలవరకు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు గారిచే తీసుకొనబడి అదేరోజు సా. 4-5 గం. లకు తెరవబడును.

టెండరు ఫారముల కాపీలు వగైరా దరఖాస్తు సీంగ రిజిస్ట్రారు నుండి పొందవచ్చును.

కె. వి. గోపాలస్వామి, రిజిస్ట్రారు.

నోటీసు

టి. గురుమూర్తి చెట్టి, టి. రామసుబ్బయ్య చెటి, శ్రీ లక్ష్మయ్య చెట్టి అనే ముగ్గురు సోదరుల యాజమాన్యంక్రింద, 29-10-49 తేదీ వరకు జాయింటు హిందూ కుటుంబ సంస్థగా కర్నూలు జిల్లా, వాగలమర్రిలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆయిల్ మిల్సు అను పేరున వ్యాపారము చేయబడుచున్నది. 29-10-49 తేదీ నుంచి పైముగ్గురు సోదరులు భాగస్తులుగా సదరు కంపెనీ రిజిస్టర్డు పరముగా మార్చబడింది.

టి. లక్ష్మయ్యచెట్టి ప్యార్టనర్‌షిప్ నుంచి విరమించుకొన్నందువల్ల యిప్పుడు మిగిలిన ఇద్దరు సోదరులచేత అనగా టి. గురుమూర్తి చెట్టి, టి. రామసుబ్బయ్య చెట్టిగార్ల చేత పరం నిర్వహింపబడుతున్నది ఇప్పుడు కంపెనీ భాగస్తులయిన పైయిద్దరు సోదరులు యజమానులుగా కొత్త పరమును పరిగణించి, ఈ కంపెనీపేర వేరుశనగ మూనెవగైరాలకు ఎగుమతి స్లిప్పులను జారీ చేయవలసిందని న్యూ ఢిల్లీలోని ఎగుమతుల చీఫ్ కంట్రోలరుకు దరఖాస్తు చేయబడుతున్నది. సదరు కంపెనీ పరిగణనకు ఎవరికైనా ఎట్టి ఆక్షేపణ యున్నను వారు తమ ఆక్షేపణలను ఈ [illegible] తేదీ లగాయితు మూడు వారముల [illegible], న్యూ ఢిల్లీలోని ఎగుమతుల చీఫ్ కంట్రోలరుకు తెలియపరచవలసిందిగా కోరన్నారు.

1. టి. గురుమూర్తి చెట్టి.
2. టి. రామసుబ్బయ్య చెట్టి.

వాగలమర్రి, కర్నూలు జిల్లా.

కోర్టు నోటీసు

కడప డిస్ట్రిక్టు మునసబు కోర్టులో

యస్. సి. నెం. 440/55

వాదులు: పెద్దగిత్తాయగారి పెద్దనాగయ్యవగైరా

ప్రతివాదులు: దావూద్‌ఖాన్ భార్య 1. పఠాన్ మహబూబ్‌బీ, కూతుర్లు, 2. రాబన్ బీ, 3. రమ్జత్‌బీ, కొడుకు 6. షాలంఖాన్, సాకీన్ రైల్వే పోర్టరు లైన్ గుంతకల్లు—

పై వాదుల తండ్రి నాగయ్యకు లేటు దావూద్ ఖాన్ వ్రాసి యిచ్చిన ప్రోనోటుపై రు. 233/-లకు దావా 20-10-55 తేదీకి వాయిదావున్నది. ఆక్షేపణ వుంటే చెప్పుకోవచ్చును.

ఎ. రామచంద్రరావు, వాది వక్కీలు.

టెండరు నోటీసు

గుంటూరు జిల్లా, తెనాలి తాలూకాలోని మున్నంగి పంచాయతీకి ఈ క్రింద ఉదహరింపబడిన వీధి దీపముల సామగ్రి కావలసియున్నది. కాన సదరు సామానులను మున్నంగి పంచాయతీ ఆఫీసునకు సప్లయి చేసి-చేర్చి యిచ్చుటకు, సప్లయి చేయదలచుకున్న ప్రతి టెండరుదారు తన టెండరును, రూ. 50/-లు డిపాజిట్టుతోసహా ఈ పంచాయతీ ఆఫీసు కార్యనిర్వాహక అధికారిగారికి సీల్డు కవరులో 26-10-55 (బుధవారం) సాయంత్రము 5 గంటలలోగా చేరులాగున పంపవలసినది. టెండరు డిపాజిట్టు లేని టెండర్లను, కాలపరిమితి మించి వచ్చిన టెండర్లను అంగీకరింపబడవు. యితర వివరములు కావలసిన వారు ఈ ఆఫీసునకు 0-2-0 పోస్టేజీస్టాంపులతో వ్రాసి తెలుసుకొనవచ్చును.

సామానుల వివరం

1. జింక్‌షీటుతో తయారు చేయబడిన 12"×10" లాంతర్లు అద్దములతోసహా 45
2. 20 గేజ జింక్‌షీటుతో తయారుచేయబడిన బుడ్లు కాలర్‌లతోసహా 50
3. నెం 2 పెర్‌ఫుడ్ (ఇంగ్లీషు మేక్) బర్నర్లు 50
4. పై సైజు లాంతర్లకు సరిపోవు యినుప ప్రేములు 45
5. నెం 2 బర్నర్లకు సరిపోవు వత్తులు 6 చుట్టలు
6. నెం 2 ఓగేలు గ్లాసు చిమ్నీలు 72
7. 12"×10" సైజు లాంతర్లకు సరిపోవు [illegible] అద్దములు 72
8. 12"×10" సైజు వాకిలి అద్దములు 24
9. 10" [illegible] 1½" చుట్టు కొలతగల గొట్టము [illegible] 45

యస్. వి. చలపతిరావు, కార్యనిర్వాహక అధికారి, పంచాయతీ ఆఫీసు, మున్నంగి.

ఆంధ్రప్రభ

1955 అక్టోబర్ 18, మంగళవారం

ఆర్థిక స్వాతంత్ర్యం

రాజకీయ స్వాతంత్ర్యం జాతికి ముఖ్యావసరం; నిజమే. అయితే, రాజకీయ దాస్యవిమోచనం జాతి బహుముఖ పురోగతికి సాధనమే కాని దాని పరమలక్ష్యం కాదు. ఆర్థిక, సాంఘికాది సర్వతోముఖ దేశాభ్యుదయానికి తోడ్పడ్డ స్వాతంత్ర్యం వల్ల కలుగగల ప్రయోజనం అత్యల్పం.

అంతే కాదు; అనేక కష్టాల కోర్చి, అఖండ త్యాగాలు చేసి సాధించుకున్న రాజకీయ స్వాతంత్ర్యాన్ని పదిలపరచుకోడానికి సయితం ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. ఆర్థిక పరాధీనత తొలగనంతవరకు ఏ దేశమైనా సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తున్నదనడానికి వీలు లేదు. ఆర్థిక పరావలంబనంవల్ల దేశం ఏ నాటికైనా రాజకీయ స్వాతంత్ర్యాన్ని కోల్పోగల అవకాశం లేకపోలేదు.

అందుచేతనే, స్వతంత్ర భారతంలో జాతి సమైక్యతతో పాటు, ప్రజల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని గురించి దేశ నాయకులు, విశేషించి ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ అనవరతం ప్రజలను ద్బోధించడం జరుగుతున్నది.

ప్రధాని నెహ్రూ మొన్న కలకత్తా సభలో ప్రసంగిస్తూ రాజకీయ స్వాతంత్ర్యం వుండికూడా ఆర్థికంగా ఇతరులపై ఆధారపడిన దేశాలు ఆసియాలో, ఐరోపాలో అనేకం ఉన్నాయనీ, ఆర్థిక పరావలంబనంవల్ల వాటి రాజకీయ స్వాతంత్ర్యం కుంటుపడుతున్నదనీ, అది నిక్కమైన స్వాతంత్ర్యం కాదనీ అన్నారు.

ఎట్టి కష్టస్థితిలోనైనా ఇండియా తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కోల్పోడానికి ఏమాత్రం సిద్ధపడలేదే కాని, ఇటీవల దేశంలో ఆహారధాన్యాలకు కొరత ఏర్పడ్డప్పుడు ఇండియా అసహాయస్థితిని అవకాశం చేసుకుని రాజకీయంగా మనలను వత్తిడి పెట్టడానికి అన్యదేశీయులు కొందరు ప్రయత్నించిన మాటను కాదనలేము. ఆహారపు కొరతను తొలగచేసుకుని త్వరలోనే దేశం స్వయంసమృద్ధిని సాధించుకొనడంచేత నేమి, రాజకీయ స్వాతంత్ర్యాన్ని ప్రాణాధికంగా పరిగణించడం చేతనేమి ఇండియా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకో కలిగింది. దీనిని బట్టే రాజకీయ స్వేచ్ఛా పరిరక్షణకు ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత ప్రధానమో విదితం కాగలదు.

ప్రధాని నెహ్రూ పై సభలో నుడివినట్టు ఏదేశం కానీ ఆర్థికంగా నూటికి నూరు పాళ్ళు స్వయం సమృద్ధిని సాధించలేని మాట వాస్తవమే కావచ్చు; వివిధ దేశాలమధ్య కొంతవరకు అన్యోన్యాశ్రయం అవసరమే కావచ్చు. అయినా, ముఖ్యావసరాలలో మాత్రం ప్రతిదేశం స్వయంపోషకత్వానికి ప్రయత్నించాలి.

అన్నవస్త్రాల విషయంలో ఇండియా ఏదేశాలపై ఆధారపడవలసిన అవసరం ఇక పొడటలేదు. అయినా, జీవన ప్రమాణాన్ని పెంపొందించి, దేశంలో ప్రజలందరకు పనులు చూపించగల భారీ పరిశ్రమలు, ముఖ్యంగా ఉక్కు, ఇనుము, యంత్రసామగ్రుల ఉత్పత్తి విషయంలో పాశ్చాత్య దేశాలకంటె ఇండియా ఎంతో వెనుకబడివున్నది. బొగ్గు, నూనె, విద్యుచ్ఛక్తి మొదలైన వాటి ఉత్పత్తి గత సంవత్సరంలో కొంత వృద్ధి చెందడం ముదావహం. కాని, ఈ ఉత్పత్తి ఇప్పటికంటె అనేకరెట్లు పెరిగినప్పుడే పారిశ్రామికంగా దేశం స్వయంపోషకం కాగిలదు.

ఇందుకు, ఇండియా ప్రధాని సూచించిన విధంగా భారతీయులు నూతన దృక్పథాన్ని అలపరచుకొనాలి. ఆర్థిక స్వాతంత్ర్యం కొరకు తదేక దీక్షతో అవిరళ కృషి సల్పాలి.

శ్రీకాకుళంజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక

శ్రీ కిల్లి అప్పలనాయుడుగారు

శ్రీకాకుళం, అక్టోబర్ 17—శ్రీ కిల్లి అప్పలనాయుడుగారు శ్రీకాకుళంజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.

శ్రీకాకుళంజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కోటగిరి సీతారామస్వామిగారు రాజీనామా చేసినందున కొత్త అధ్యక్షుని ఎన్నుకొనడానికి సర్వసభ్య సమావేశం నిన్న జరిగింది.

97 మంది సభ్యులకు 92 మంది హాజరైనారు. ప్రదేశ్‌కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ పెమ్మరాజు వెంకటరావుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

అధ్యక్షుడు రాజీనామాచేస్తే ఆయనతో పాటు ఆయనచే నియమింపబడ్డ కార్యవర్గం కూడా రాజీనామా చెయ్యడం సంప్రదాయమని అధ్యక్షులు తెలియజేశారు.

తరువాత అధ్యక్షుని ఎన్నికలో శ్రీ కిల్లి అప్పలనాయుడుగారిపేరు, శ్రీ పెద్దింటి రామస్వామిగారిపేరు ప్రతిపాదించబడినవి.

శ్రీ కిల్లి అప్పలనాయుడుగారికి 47 వోట్లు వచ్చినవి. శ్రీ పెద్దింటి రామస్వామిగారికి 45 వోట్లు వచ్చినవి. 8 వోట్లు చెల్లలేదు.

శ్రీ కిల్లి అప్పలనాయుడుగారు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డట్టు ప్రకటింపబడింది.

ఈ జిల్లా ప్రముఖ కాంగ్రెస్ శ్రీ గౌతు లచ్చన్నగారు, శ్రీ జి. చంద్రయ్యనాయుడుగారు సమావేశానికి హాజరు కాలేదు.

కార్యవర్గాన్ని నియమించడానికి నూతన అధ్యక్షునికి అధికార మిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

పాక్ పారిశ్రామిక ప్రదర్శనం ముగింపు

"విజిటర్స్ బుక్కు"లో విభిన్న వ్యాఖ్యానాలు

కరాచీ, అక్టోబరు 16—పాకిస్తాన్ నిర్వహించిన మూడవ పారిశ్రామిక ప్రదర్శనం నేటితో పూర్తిఅయింది. దానితోపాటే ఏడు రోజులుగా ఇండియన్ స్టాల్‌ముందు సాగించబడిన పికెటింగ్‌కూడా పూర్తి అయింది.

ఈ ప్రదర్శనం మొత్తం నెలరోజులు నిర్వహించబడింది.

ఇండియన్ స్టాల్‌లో వున్న ఇండియా పటంలో కాశ్మీర్‌కూడా భారత భాగంగా చూపించబడినందుకు నిరసనగా ఈ పికెటింగ్ జరిగిన సంగతి పాఠకులకు విదితమే.

అయితే, పికెటింగ్ చేసినవారి బెదరింపులకు ఇండియా లొంగలేదు. ఆపటం తీసివేయబడనేలేదు.

పికెటింగ్ ప్రారంభంకాక పూర్వం ఇండియన్ స్టాల్‌కు విశేషంగా జనం ఎగబడేవారు. ఈ స్టాల్‌లోని విజిటర్స్ బుక్‌లో ఇండియా, పాకిస్తాన్‌లు రెండింటినీ విమర్శిస్తూ అనేక మంది రకరకాలుగా వ్రాశారు.

"భారత్‌నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన శరణార్థులు తిరిగి ఇండియానస్తే వారికి పౌరసత్వపు హక్కులు ఇవ్వబడగలవని హామీనిస్తే శరణార్థులు అందరూ భారత్‌కు తిరిగిరావడానికి సంసిద్ధంగా వున్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్" అని ప్రేక్షకుడొకడు వ్రాశాడు.

మరొకరు "కాశ్మీర్ నీ అబ్బసొమ్మా"అని కూడా వ్రాశారు.

పికెటింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించలేదట

కలకత్తా, అక్టోబర్ 15—కరాచీలోను, ఢాకాలోను ఇండియాకు వ్యతిరేకంగా కొందరు జరిపిన సత్యాగ్రహాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం సమర్థించలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హమీదుల్ హక్ చౌదరి నేడిక్కడ ప్రకటించారు.

ఈ సత్యాగ్రహం కేవలం కాశ్మీర్ సమస్యను గురించి కొందరు ఎలా అనుకుంటున్నారో తెలియజేయడానికి ఉద్దేశించినది, ఇలాంటి ప్రదర్శనలవల్ల రెండు దేశాల మధ్య వైమనస్యం ఏర్పడే ప్రమాదం వున్నది కనుక ఇలాంటి వాటిని ప్రభుత్వం గమనించవలసి వుంటుందని కూడా అన్నారు. అయితే, ఇట్టి ప్రదర్శనలను బలవంతంగా ఆపివేయడానికి ప్రభుత్వం పూనుకొనగల పక్షంలో దానివల్ల విష పరిణామాలు సంభవించగలవని కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అన్నారు.

మద్రాసు, అక్టోబర్ 17— శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంవారి యాజమాన్యాన కొత్తపేటబజారులో [illegible] దసరా ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 18 వ తేదీ [illegible] [illegible] 19 వ తేదీ [illegible] [illegible] పత్ర్రేరి చేస్తారు.

బహుముఖ దండయాత్ర

వివిధ ప్రాంతాలవారు విభిన్న కారణాలను పురస్కరించుకొని ఫజల్ అలీ కమిషన్ సూచనలను ఖండిస్తున్నారు

భాషారాష్ట్రాల సమస్య- విభిన్నాభిప్రాయాలు

(1 వ పేజీ తరువాయి)

దారు. అవసరమైతే పార్లమెంటులోని, అసెంబ్లీలలోని మహారాష్ట్ర సభ్యులందరూ రాజీనామాలు చేయాలని హెచ్చరించారు.

చివరకు బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు విడివిడిగా ఏర్పాటుచేయాలని విరివిగా ఆందోళన చేయడానికి అన్ని భాషావర్గాల ప్రతినిధులు 60 మందితోకూడిన ఒక కమిటీని కూడా నియమించారు.

బెల్గాం సరిహద్దులు

పూనా, అక్టోబర్ 16—ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల ప్రకారం బెల్గాంను కర్నాటక రాష్ట్రంలో చేర్చక, సంయుక్త మహారాష్ట్రంలో దానిని వుంచుకొనేవరకు బెల్గాం మహారాష్ట్రులు విశ్రమించేది లేదని రాష్ట్ర ఏకీకరణ సమితి అధ్యక్షుడు శ్రీ సుక్తాంకర్ నేడిచ్చట పత్రికా విలేకరులతో చెప్పారు. మహారాష్ట్రంలో అంతర్భాగంగా వున్న బెల్గాంను, "ఒక వస్తువు"లాగా భావించి కన్నడిగులకు యివ్వడానికి ఎవ్వరూ అంగీకరించరని, ఈ విషయంలో సర్వస్వంత్యాగం చేసి లక్ష్య సాధనకు చివరివరకు పోరాటం సాగించగలరనికూడా అన్నారు. ఉద్యమ ప్రారంభంతో సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు ఆదేశంకోసం ఎదురు చూస్తున్నామని వివరించారు.

రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలపై జరిగే ఆందోళనలలో కాంగ్రెసువాదులు ఇతర రాజకీయ పక్షాలతో సంబంధం పెట్టుకొనరాదని కాంగ్రెసు హైకమాండ్ జారీచేసిన ఆదేశాన్ని విమర్శిస్తూ ఆల్‌ఇండియా పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ కార్యదర్శి శ్రీ [illegible] ఖదీల్‌కర్, బొంబాయి అసెంబ్లీలో ఈ పార్టీ నాయకుడు శ్రీ యశ్వంతరావు మోహితే కలిసి నేడుపూనానుంచి సంయుక్త ప్రకటన చేశారు. ప్రజల అభిమతాన్ని గుర్తించకుండా చేసే యిలాంటి ఆదేశాలవల్ల మహారాష్ట్రుల వాదన మరింత బలహీనం కాగలదని అంటూ, కాంగ్రెసు హైకమాండ్ బెదరింపులకు లొంగక, మహారాష్ట్ర కాంగ్రెసు నాయకులు, మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులందరితోను చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు.

ఇండియా బోల్షివిక్ పార్టీ సభ్యులు ఆదివారంనాడు పూనా నగర వీధులలో సంయుక్త మహారాష్ట్ర నినాదాలుచేస్తూ ఊరేగింపును జరిపారు. ఊరేగింపు అనంతరం బహిరంగ సభ జరిగింది. మహారాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకంగా వ్రాస్తున్న పూనా మరాఠీ దినపత్రిక కాపీలను ఈ సభలో దగ్ధం చేశారు. ఫజల్ అలీ కమిషన్ నివేదికను కూడా దగ్ధం చేయడానికి చూశారు. కాని, ఆ నివేదిక ప్రతి దొరకకపోవడంతో ఒక అట్టమీద ఆ పేరు వ్రాసి దానిని దగ్ధం చేశారు.

కేరళ తమిళప్రాంతాలు

హైకమాండ్ వద్దకు రాయబారం

మద్రాసు అక్టోబర్ 16—తిరువాన్కూరు-కొచ్చిన్‌లోని అస్లి తమిళ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రంలో విలీనంచేయాలని కోరుతూ తిరువాన్కూర్ తమిళనాడు కాంగ్రెసు ప్రతినిధివర్గం ఒకటి సెప్టెంబరు నెలాఖరులో ప్రధానినీ, హోంమంత్రినీ, కాంగ్రెసు హైకమాండ్‌నీ కలుసుకొని రాయబారం పెట్టనున్నది.

పార్లమెంటు సభ్యులు, తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెసు [illegible] శ్రీ ఎ. నేశమణి [illegible] [illegible] శ్రీ [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

వచ్చు ఆంధ్ర ప్రాంతాలకు అవసరమని చెప్పి బళ్లారి ప్రాంతాలను ఆంధ్రకు విలీనం చేయాలని సూచించిన ఫజల్ అలీ కమిషన్ అదే సూత్రం ప్రకారం, పెరియార్ నదీ జలాలు మద్రాసుకు అవసరమనే విషయాన్ని గుర్తించి పీర్‌మేడ్, దేవీకులం తాలూకాలను తమిళనాడుకు చేర్చాలనకపోవడం అన్యాయంగా వున్నదని అన్నారు. కేరళలోని అన్ని పార్టీలవారు, పెరియార్ నదీజలాలు వృధాగా అరేబియా సముద్రంలోకి ప్రవహించదానికైనా అంగీకరించాలే కాని మద్రాసుకు మాత్రం తరలించరాదని చేస్తున్న వాదనను కూడా గుర్తించాలని అన్నారు. ఈ విషయాల నన్నింటినీ తాము కేంద్రానికి వివరించగలమని తెలియజేశారు.

ఆందోళన తగదని శ్రీ కామరాజ్ సలహా

మద్రాసు, అక్టోబర్ 17—ఫజల్ అలీ కమిషన్ నివేదికను నిష్పాక్షికంగాను, ప్రశాంతంగాను పరిశీలించాలని, తుది నిర్ణయాలు ఎలా వున్నప్పటికి అందరమూ భారతీయులమని, ఒకే దేశానికి చెందిన వారమని కూడా భావించాలని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ ఆలందూర్ పట్టణ కాంగ్రెసు కమిటీ ఆధ్వర్యాన జరిగిన గాంధీ జయంతి ఉత్సవ సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

కేరళరాష్ట్రం

మలబారీయుల అసంతృప్తి

మద్రాసు, అక్టోబర్ 16—మలయా ప్రదేశ్ కాంగ్రెసుకమిటీ అధ్యక్షుడు శ్రీ పి. మీనన్ నేటిరాత్రి యిక్కడ ప్రసంగిస్తూ కేరళ రాష్ట్రవిభజనను "నిరుత్సాహజనకంగా" వుందనడానికి మూడు కారణాలు చెప్పారు: (1) అన్ని రాష్ట్రాలలోకి కేరళ రాష్ట్రం చిన్నదిన్నదైనా ప్రతి చదరపు మైలుకు 900-910 చొప్పున జనాభా వుండడం; (2) విద్యావంతులైన నిరుద్యోగులు ఆ రాష్ట్రంలో హెచ్చు మంది వుండడం; (3) జాతీయ వ్యతిరేకమైన విచ్ఛిన్నకరశక్తులు బలపడగల అవకాశాలు.

అందువల్లనే మద్రాసు—కేరళ ప్రాంతాలతో కూడిన దక్షిణ ప్రదేశ్ రాష్ట్ర నిర్మాణాన్ని తాము గట్టిగా కోరుతున్నట్టు చెప్పారు ఇందుకు అనుకూలమైన తీర్మానం 1953 మే నెలలోనే పాల్ఘాట్‌లో జరిగిన మలయాళ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశంలో జరిగిందని కూడా అన్నారు.

మద్రాసు అసెంబ్లీ స్పీకరు శ్రీ ఎన్. గోపాలమీనన్ నేటి మద్రాసు సభలో ప్రసంగిస్తూ అనేక భాషల వారు చిరకాలంగా కలిసి మెలిసి జీవిస్తున్న మద్రాసు రాష్ట్రాన్ని భాషా ప్రయుక్తంగా విభజించవలసిన అవసరంలేదని అన్నారు. ఫజల్ అలీ కమిషన్ సిఫారసు వేరుది నిర్ణయమని కాదని కూడా నొక్కి వక్కాణించారు.

గుజరాత్ రాష్ట్ర నిర్మాణం

ఢిల్లీకి విజ్ఞప్తులు

అహ్మదాబాద్, అక్టోబర్ 15—ఏ రాజకీయ పార్టీకి చెందని, మహా గుజరాత్ సరిహద్దు సమితి ఆదివారంనాడు యిక్కడ సమావేశమై ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల పట్ల తీవ్రమైన అసంతృప్తిని ప్రకటిస్తూ గుజరాతీ భాష మాట్లాడేవారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని పార్లమెంటును విజ్ఞప్తిచేస్తూ తీర్మానించింది.

[illegible] శ్రీ [illegible] అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో దాదాపు పాతికమంది [illegible] [illegible] [illegible] శ్రీ [illegible] [illegible] శ్రీ [illegible] [illegible] [illegible] తీర్మానించింది. [illegible] [illegible] తీర్మానించారు.

కొత్త రాష్ట్రాల నిర్మాణ సమస్యలు

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ వివరణ

లక్నో, అక్టోబర్ 16—రాష్ట్రాల పునర్నిర్మాణం ఫలితంగా ఏ ఒక్క రాష్ట్రమైనా బలహీనమైనదిగా రూపొందినా, ఏ ఒక్కవర్గానికి ద్వేషభావం కలిగినా ఇండియన్ యూనియన్ మొత్తం బలహీనపడగలదు కనక, ఏ ఒక్కరి అభిప్రాయాన్ని విస్మరించడానికి ఎంతమాత్రం అవకాశంలేదని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. ఢేబర్ నేడిచ్చట నొక్కి వక్కాణించారు. అందువల్లనే ఫజల్ అలీ కమిషన్ నివేదికను పరిశీలించేటప్పుడు దేశసమైక్యతను దృష్టిలో వుంచుకొనాలని కూడా కాంగ్రెసు వాదులకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ విమానంమీద ఢిల్లీనుంచి యిక్కడికి వచ్చిన వెంటనే కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ పైవిషయాలనుచెప్పారు. సోషలిస్టు పద్ధతిని నవసమాజ స్థాపనకు గాను కులమతతత్వాలకు ముందుగా స్వస్తి చెప్పాలని కూడా హెచ్చరించారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దులు

నవంబరు 3 వ తేదీనే చర్చ జరగాలని మద్రాసు సూచన

మద్రాసు, అక్టోబరు 17—ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల నిర్ణయానికిగాను ఉభయ రాష్ట్రాల మంత్రుల మధ్య జరగనున్న సమావేశం ఆదిలో అనుకున్న విధంగా నవంబరు 7 వ తేదీన కాక, మూడవ తేదీనే జరగాలన్న సూచనను ఆంధ్ర ప్రభుత్వానికి చేయాలని మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.

నవంబరు 7 వ తేదీన ఢిల్లీలో జరగనున్న వర్కింగ్‌కమిటీసమావేశాలలోతాను పాల్గొనవలసి వున్నందున ముందుగానే ఈ సమావేశం జరగాలన్న నిర్ణయానికి వచ్చామని ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ అన్నారు. సరిహద్దుల నిర్ణయానికి సంబంధించిన వివరాలన్నీ సిద్ధంగా వున్నవని కూడా ఆయన అన్నారు.

ఈ విషయాన్ని పత్రికా విలేకరులకు తెలియజేయడానికి ముందు ముఖ్యమంత్రి గదిలో అధికారుల సమావేశం దాదాపు గంటసేపు జరిగింది. రెవిన్యూ బోర్డు సభ్యుడు శ్రీ వెంకటేశ్వరన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వర్గీస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నవంబరులో జరగనున్న సమావేశంలో మద్రాసు ప్రభుత్వం అనుసరించవలసిన విధానాన్ని గురించి సమాలోచనలుజరిగినట్టుతెలుస్తున్నది.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దులు సుహృద్భావంతో సర్దుబాటు కాగలవన్న ఆశాభావాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు వ్యక్తంచేసినట్టు కర్నూలు వార్త.

ఆంధ్రలో వర్షాలు

పూనా, అక్టోబర్ 17—నిన్న మద్రాసుకు తూర్పుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుసుండం ఉధృతం తగ్గి నేటి ఉదయానికి ఆంధ్ర దేశం కోస్తాతీరానికి చేరింది. అయితే, బంగాళాఖాతం నుంచి సురోక వాయుసుండం [illegible] చేరింది.

ఇంగుపల్లి ఆంధ్ర, హైదరాబాద్, మలబారులో నానా వర్షం పడింది. రేపు కూడా వర్షం పడుతుంది.

[illegible]

"ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు అత్యంత ప్రశంసనీయం"

డాక్టర్ పట్టాభిగారి అభిప్రాయం

విజయవాడ, అక్టోబర్ 14—"ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు అత్యంత ప్రశంసనీయంగా వున్నవి." అని మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు డాక్టర్ ప్రకాశచంద్ర శతపథిగారికి వ్రాసిన లేఖలో తెలియజేశారు.

విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రకాశ చంద్రశేఖరపథిగారు ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను గురించి అభిప్రాయం తెలుపవలసిందిగా డాక్టర్ పట్టాభిగారిని కోరగా ఆయన సమాధానమిస్తూ పైని పేర్కొన్న విధంగా తెలియజేశారు.

ఆయన తన లేఖలో యింకా యిలా పేర్కొన్నారు:—

"విశాలాంధ్ర సిద్ధాంతానికి దాని ఏర్పాటుకు ఫజల్ అలీ కమిషన్ అంగీకరించింది. అభిప్రాయాలు స్థిరపడ్డానికి వ్యవధి యిచ్చింది. ఈ సమస్య 1961 వ సంవత్సరం వరకు వాయిదా వేసింది. అప్పుడు శాసన సభలో మూడింట రెండు వంతులు మంది విశాలాంధ్ర కావాలని కోరవచ్చు. ఇది ఎంతైనా న్యాయం. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణా చేరే బాధ్యత తెలంగాణా శాసనసభమీద పెట్టబడింది. వారు కావాలంటే విశాలాంధ్ర ఏర్పాటు చేసుకోవచ్చు.

"ఆంధ్రలో చేరడానికి తెలంగాణాకు అవకాశ మివ్వబడింది. 1961 వ సంవత్సరంలో ఏర్పడే శాసనసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు కోరే పక్షంలో ఏర్పాటు చేసుకోవచ్చు.

"ఈ పద్ధతి అందరికి సమ్మతం కాగలదనే నా నమ్మిక."

ఇండియా, అమెరికాల విమానయానపు ఒడంబడిక

సంప్రతింపులు ప్రారంభం కానున్నవట

న్యూఢిల్లీ, అక్టోబర్ 14—కొన్ని షరతులకు అమెరికా అంగీకరిస్తే ఆ దేశంతో దీర్ఘ కాలపు విమానయాన ఒడంబడిక చేసికోడానికి ఇండియా సమ్మతించగలదని తెలుస్తున్నది.

ఈ విషయమై ఉభయ దేశాల మధ్య సంప్రతింపులు అక్టోబర్ 19 వ తేదీన ప్రారంభం కాగలవని తెలుస్తున్నది. వీటిలో పాల్గొనే ఇండియా ప్రతినిధివర్గానికి మిస్టర్ ఎమ్. ఎమ్. ఫిలిప్ నాయకత్వం వహిస్తారు.

ఇండియా ఈ సందర్భంలో కింది షరతులు విధిస్తున్నదట:—అమెరికన్ విమానయాన సంస్థలు, ఉభయదేశాల మధ్య ముందు చర్చ జరిగి, ఒడంబడిక కుదరనిదే ఎక్కువ విమానాలను వినియోగించకూడదు. అమెరికన్ విమానయాన సంస్థలు అమెరికా నుంచి కాక ఇతర దేశాలనుంచి ఇండియాకు తీసికొనివచ్చే ప్రయాణీకులపైన ఇండియా నుంచి ఆయా దేశాలకు తీసికొని వెళ్ళేవారిపైన ఏవో ఏర్పాటైన కట్టడి విధించాలి.

(ప్రస్తుత [illegible] ఏర్పాట్ల మూలంగా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రయాణీకుల [illegible], [illegible] ఇండియా ఈ షరతులు విధిస్తున్నది.

[illegible] న్యూఢిల్లీ పార్లమెంటు భవనంలో శ్రీ అనుగ్రహ నారాయణ సింహ [illegible] అక్టోబర్ 16 వ తేదీన [illegible] [illegible] [illegible] అక్టోబర్ 18 వ తేదీన ఒక పత్రికా ప్రకటన చేసింది.

ఫజల్ అలీ కమిషన్‌కు బళ్లారి కౌన్సిల్ ధన్యవాదాలు

తీర్మానం పూర్తిపాఠం

బళ్లారి, అక్టోబరు 14—బళ్లారి మునిసిపల్ కౌన్సిల్ నిన్న అత్యవసరంగా చెయిర్మన్ శ్రీ యం. బొక్క బసప్పగారి అధ్యక్షతన సమావేశమై ఫజల్ అలీ కమిటీ రిపోర్టును హర్షిస్తూ చేసిన తీర్మానం పూర్తి పాఠమిది:—

"అక్టోబర్ 10 వ తేదీన ప్రకటించబడిన రాష్ట్రాల పునర్విభజన విచారణ సంఘంవారి నివేదికలో బళ్లారి, సిరిగుప్ప, హోస్పేట తాలూకాలను తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతంతోసహా, మల్లాపురంలోని కొంత భాగాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలని చేయబడిన సిఫార్సుకు హృదయపూర్వకంగా కౌన్సిల్‌వారు సంతోషం తెలుపుతున్నారు.

"అందుచేత, రాష్ట్ర పునర్విభజన సంఘ సభ్యులకు, ఆంధ్ర రాష్ట్రానికి కౌన్సిల్ ధన్యవాదాలు సమర్పిస్తున్నది. 1948 సంవత్సరం నుంచి బళ్లారి ఆంధ్రరాష్ట్రంలోనే వుండదగునని సూచిస్తూ కౌన్సిల్ చేసిన అనేక తీర్మానాలు న్యాయమైనవని ఇప్పుడు రుజువైంది.

"క్రమశిక్షణతో, ప్రశాంతంగా, ఓర్మితో బళ్లారి పురజనులు స్త్రీలు, పురుషులు కూడా, తమ కోర్కెలను వెల్లడిస్తూ, తుదకు బళ్లారిని ఆంధ్ర రాష్ట్రంలో చేర్పించి విజయం గాంచినందుకు వారిని కౌన్సిల్ అభినందిస్తున్నది.

"బళ్లారి విషయమై రాష్ట్ర విభజన సంఘం ఏకగ్రీవంగా చేసిన సిఫారసును వెంటనే అమలు జరపవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని కౌన్సిల్ వారు కోరుతున్నారు.

"బళ్లారి ప్రజలందరూ ప్రశాంతంగా క్రమశిక్షణతో వ్యవహరించి, ఫజల్ అలీ కమిషన్ రిపోర్టును పార్లమెంట్ ధ్రువపరచేవరకు ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్ప వలసిందిగా అర్థిస్తున్నది."

ఈ తీర్మానం నకళ్ళను ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీకి, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ, సభ్యులకు పంపడానికి కూడా తీర్మానించబడింది.

[ఈ తీర్మానం ఆమోదించినట్లు మొన్ననే "ఆంధ్రప్రభ" ప్రచురించింది. ఇప్పుడు తీర్మాన పాఠం ప్రచురించాము —ఎడిటర్]

'మైసూరు ప్రభుత్వం ప్రస్తుత వైఖరిని మార్చుకోవాలి'

ఆచార్య రంగా సలహా

నిడుబ్రోలు, అక్టోబర్ 12-ఆచార్య యన్. జి. రంగాగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"నేను మొట్టమొదటినుంచి జస్టిస్ మిశ్రా అవార్డు అన్యాయమైనదని, పక్షపాతంగా వున్నదని చెబుతూ వచ్చాను. ఆంధ్రనుండి బళ్లారిని విడదీసి మైసూరులో కలిపినప్పుడు, ఇండియా ప్రభుత్వ దర్యాప్తు ప్రవృత్తి నిరంతరాందోళన సాగించాలని ప్రజలను హెచ్చరించాను.

"కమిషన్‌వారు వాస్తవాన్ని గుర్తించారనే శ్రీ హనుమంతయ్య యోగం అవమానకరమైన కమిషన్, జస్టిస్ వాంచూ, జస్టిస్ మిశ్రా సమర్పించిన నివేదికలను, పార్లమెంటు, అసెంబ్లీల చర్చలను, ఆంధ్ర, మైసూరు, కర్నాటక నాయకుల, ప్రజల వీక్షణలను దగ్గర పెట్టుకొని సమస్యను సాకల్యంగా పరిశీలించలేదని శ్రీ హనుమంతయ్యగారు ఎలా చెప్పగలరో దురూహ్యం.

"బళ్లారి ప్రజలను నిర్దాక్షిణ్యంగా శ్రీ హనుమంతయ్య ప్రభుత్వం దయాభిక్షలకు వదలివేయబడిన తదనంతరం వారి ఆర్థికస్థితిగతులు సాంఘిక వ్యవస్థ ఎలా క్షీణించి,శిథిలమై పోతున్నదీ,అందుకు సంబంధించిన పూర్వాపరాలను ఫజల్ అలీ కమిషన్ పరిశీలించగలిగినది. తుంగభద్ర హెడ్ వర్క్సు దౌర్భాగ్య స్థితిని కూడా గమనించగలిగింది.

"ఈ పరిణామాలను, పరిస్థితులను పరిశీలించిన మీదటనే బళ్లారిని తన సహజ సిద్ధమైన ఆంధ్రసహచరులతో తిరిగి కలిపి వేయుటకు నిర్ణయించింది. ఈ సముచిత నిర్ణయాన్ని శ్రీ హనుమంతయ్య, వారి మంత్రివర్గం, అసెంబ్లీ మన్నించి, ఈ రెండు యిరుగు పొరుగు రాష్ట్రాల మధ్య పొరపులు పొడసూపకుండా సామరస్యానికి కృషి చేయవలసిన బాధ్యతను గుర్తించుట ఉభయులకు శ్రేయస్కరం.

"ఏమైనా యీ పరిస్థితులలో భారతదేశంలోని యావన్మంది తెలుగు ప్రజల కర్తవ్యం విస్పష్టమైనది. బళ్లారిని ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలనే కమిషన్ సిఫార్సులను అమలు జరిపి, గత ఒకటిన్నర సంవత్సరాలుగా విపరీతంగా దెబ్బతిన్న బళ్లారి ప్రజల ఆర్థిక, సాంఘిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుటకు, తద్వారా ఆంధ్రుల సత్సంబంధ వృద్ధికి తోడ్పడుటకు కేంద్రప్రభుత్వాన్ని, పార్లమెంటును వత్తిడి చేయుటలో బళ్లారి ప్రజలకు యావత్తు తెలుగు ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నాను.

"ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాది నేతలు కూడా బళ్లారి ప్రజల హక్కుల్ని బలపరచగలరని ఆశిస్తున్నాను.

"బళ్లారిలో తెలుగువారు అత్యధిక సంఖ్యాకులు కాదని నాడు, బళ్లారి మొత్తం సోదరులు ఆంధ్రరాష్ట్రంలో చేరదలచ లేదన్నట్లు గావి శ్రీ హనుమంతయ్యగారు చెప్పలేరు. నదా బళ్లారిప్రజల ఆర్థిక, సాంఘిక [illegible] ఆంధ్ర రాష్ట్రంతోనే ముడిపడి వున్న విషయాన్ని ఆయన కావాలని [illegible] పరిస్థితుల్ని గమనించి, బళ్లారిని ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి చేర్చుటకు తీర్పు నిచ్చిన ఫజల్ అలీ కమిషన్‌కు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాభినందనలు."

పర్ష్యాచే రష్యా ఆక్షేపణ త్రోసివేత

బాగ్దాద్ ఒడంబడికలో టెహరాన్ చేరిక సమస్యపై

టెహరాన్, అక్టోబరు 16—టర్కో-ఇరాక్ సంధిలో చేరడానికి తాను నిర్ణయించుకున్నందుకు అక్టోబరు 12 వ తేదీని సోవియెట్ రష్యా అందజేసిన ఆక్షేపణను పర్ష్యా నేడు త్రోసిపుచ్చింది.

సోవియెట్ విదేశాంగమంత్రి మొలటావ్ పంపిన ఆక్షేపణలేఖకు సమాధానంగా పర్ష్యా ప్రభుత్వం నేడిచ్చటి సోవియెట్ రాయబారికి అందజేసిన మెమొరాండంలో క్రిందివిధంగా పేర్కొనబడింది:

"టర్కీ ఇరాక్‌ల పరస్పర సహకార ఒడంబడికలో పర్ష్యా చేరడంలో ఉద్దేశం మధ్య ప్రాచ్యంలో శాంతి భద్రతలు సుస్థిరం కావడానికి దోహదం చేయడంతప్ప వేరేమీ కాదు. తన స్వాతంత్ర్యాన్ని, సరిహద్దులను పదిలపరచుకోడానికి అవసరమైన రక్షణ చర్యలను తీసుకొనడం ఒక్కటే ఈ సందర్భంలో పర్ష్యా అభిమతం. కాగా, కలోనియలిజంను ప్రతిఘటించడం పర్ష్యా విధానంలో ప్రధానభాగమై వున్నది. వీటి అన్నింటి దృష్ట్యా చూస్తే, బాగ్దాద్ ఒడంబడికలోని షరతులపై సోవియెట్ యూనియన్ చేసిన వ్యాఖ్యానం తప్పు అనీ, ఎంతమాత్రం సమర్థనీయంకాదనీ స్పష్టం కాగలదు.

"పైగా, బాగ్దాద్ ఒడంబడికలో పర్ష్యా చేరడంవల్ల రష్యాతో దాని స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలకు ఏ విధంగాను భంగం కలుగబోదు."

పర్ష్యన్ సైనికులకు అమెరికన్ యుద్ధ సామగ్రిని వినియోగించడంలో తర్ఫీదు నివ్వడానికి టెహరాన్‌లోని పర్ష్యన్ సైనిక ప్రధాన కార్యాలయంలోను, రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో గల సైనిక స్థావరాలలోను కొన్ని వందలమంది అమెరికన్ సైనిక సలహాదారులు నిల్పబడి వున్నట్లు ఇచ్చటి పర్ష్యన్ వర్గాలవారు నేడు విశదం చేశారు.

మిత్రరాజ్యసమితి తాలూకు ఆహార, వ్యవసాయ సంస్థ ఆధ్వర్యాన ఆసియా, దూర ప్రాచ్య దేశాలలో కోడిపిల్లల పెంపకం సమస్యలపై చర్చలకుగాను సమావేశం ఏర్పాటు చేయబడుతుంది.

కావలెను
మా కాటన్ మరియు ఆర్టు సిల్కు జంపకానాలకు మంచి కమిషన్ మీద ఆర్డర్లు సంపాదించే నిమిత్తం కమిషన్ ఏజంట్లు కావలెను. జాబులు యింగ్లీషులో వ్రాయండి.
Sri Manickam Industrials, Bhavani P.O. (S.I.)

హిందీ నోట్సులు 1955-56
1. ప్రాథమిక నోట్సు 1-8-0; 2. మధ్యమ 2-8-0; 3. రాష్ట్రభాష 3-8-0; 4. ప్రవేశిక ...; 5. విశారద 6. ప్రవీణ నోట్సులు
...ni Hindi Vidyalaya, ...juripet, Guntur Dt.

... రైల్వే
నోటీసు
కందుకూరు, కనిగిరి, ఊళ్ళపాలెం ఔట్ ఏజన్సీలు.
సింగరాయకొండ రైల్వే స్టేషనుకు సంబంధించిన కందుకూరు, కనిగిరి, ఊళ్ళపాలెం ఔట్ ఏజన్సీలు 15-11-55 నుండి మూసివేయబడి, ట్రాఫిక్‌కు బుకింగులు నిలిపివేయబడును.
చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, మద్రాసు.

పరిశ్రమల వాణిజ్యశాఖ, ఆంధ్ర
పరిశ్రమలకు మద్రాసు ప్రభుత్వ సహాయ చట్టం
గుంటూరు జిల్లా, పరుచూరులోని టుబాకో రీడ్రయింగ్ ఫ్యాక్టరీ, మెసర్సు ఘంటా గోపాలకృష్ణయ్య అండ్ కో., అటార్నీ శ్రీ జి. కృష్ణారావు, భూములు బిల్డింగులు, మెషినరీ వగైరాల హామీమీద రు. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) మాత్రం, అప్పు మంజూరు చేయవలసిందని, పరిశ్రమలకు మద్రాసు ప్రభుత్వ సహాయచట్టం (1922) (1923 ఆక్టు V) (as adapted) క్రింద దరఖాస్తు చేసియున్నారని ఇందుమూలముగా తెలియపరచబడినది. అప్పు మంజూరు చేయబడినయెడల, వ్యాపార మూలధనము క్రిందను, ఋణములు తీర్మానం చేయడానికిన్ని వినియోగింపబడును.
సదరు సహాయం మంజూరుచేయబడుటకు ఎవరికైనా ఆక్షేపణ ఉన్నయెడల, తాను హాజరై ఆక్షేపించ దలచినట్లు, తన పేరు, అడ్రెసు, ఆక్షేపణ కారణములుగల సంగ్రహమైన స్టేటుమెంటు వగైరాలతో, ఈ నోటీసు ప్రచురణ తేదీమొదలు ముప్ఫయి రోజులలోపల, డైరెక్టరుకు చేరులాగున, మద్రాసు 4, నం. 20 అలివర్ రోడ్డు నందున్న పరిశ్రమల వాణిజ్యశాఖ (ఆంధ్ర) డైరెక్టరుకు నోటీసు యివ్వవలసిందిగా కోరబడుచున్నారు. ... ఆక్షేపణలు చేసినయెడల, అవి సదరు ... తెలియజేయబడి ... వారి ఆఫీసువద్ద ...
డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్
... మద్రాసు 4.

సింగపూర్‌లో కొలంబో ప్రణాళికపై అతి ముఖ్య సంభాషణలు ప్రారంభం

సింగపూర్, అక్టోబరు 17—

కొలంబో ప్రణాళిక, ప్రాక్పశ్చిమ రాజ్యాలు తమకుమాత్రమే కాక మొత్తం ప్రపంచానికే లాభం చేకూర్చగల విధంగా పరస్పర సహకారంతో కృషి చేసే విస్తృతమైన అంతర్జాతీయ సంస్థగా రూపొందిందని నేడిక్కడ ఆ ప్రణాళిక సంప్రతింపుల సంఘ సమావేశాన్ని ప్రారంభిస్తూ సింగపూర్ గవర్నర్ సర్ రాబర్ట్ బ్లాక్ పేర్కొన్నాడు.

కొలంబో ప్రణాళిక జయప్రదంగా అమలు జరుగుతున్నదని, అయితే ఆర్థికాభివృద్ధి కృషి, ముఖ్యంగా జనాభాలు శీఘ్రగతిని పెరిగిపోతున్న దృష్ట్యా అనంతంగా కొనసాగుతూనే వుండవలసివుంటుందనీ ఆయన అన్నాడు.

ఈ సమావేశం జయప్రదం కావాలని కోరుతూ నిన్న సింగపూరులోని క్రైస్తవ చర్చీ లన్నింటిలోను ప్రత్యేకంగా ప్రార్థనలు జరపబడ్డాయి. సమావేశానికి వచ్చిన ప్రతినిధులలో చాలామంది సెయింట్ ఆండ్రూస్ కెథిడ్రల్‌లో జరిగిన ప్రార్థనలకు హాజరైనారు. ఇక్కడ గవర్నరు ప్రార్థన జరిపారు.

కొలంబో ప్రణాళిక 1951 లో అమలులోనికి వచ్చినపిమ్మట జరిగిన సమావేశాలన్నింటిలోను ప్రస్తుత సమావేశానికి అమిత ప్రాముఖ్య మివ్వబడుతున్నది. దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలు ప్రణాళిక రీత్యా సహాయం అందజేయబడుతున్నప్పటికీ తమ ప్రజల జీవనవ్యయ ప్రమాణాలు పడిపోకుండా నిలబెట్టడానికి చేసేకృషిని ధనాభావంచే సమర్థంగా కొనసాగించలేక పోతున్నవనీ, ఈ ప్రాంతాలలోని ప్రజలకు ఇప్పుడు లభిస్తున్న ఆహారపదార్థాలు యుద్ధానికి పూర్వం నాటికంటె తక్కువగా వుంటున్నవనీ ఈ సమావేశంలో ప్రతినిధులు స్పష్టంచేయబోతున్నారు.

దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలలో పరస్పర సహకారం ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను, తద్వారా ప్రజల జీవనవ్యయ ప్రమాణాలను అభివృద్ధి పరచుకొనేటట్లు ప్రోత్సహించడానికి అనువుగా వాటి అవసరాలను, వాటికి గల వస్తుసంపదలను పరిశీలించడమే కొలంబో ప్రణాళిక ఆశయమని నేటి సమావేశంలో గవర్నర్ బ్లాక్ ఉద్ఘాటించారు.

ఆయన ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"ఈ ప్రణాళిక భావనా బలం ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇది పరిష్కరించ వలసిన సమస్యలు ఆచరణ సాధ్యమైనట్టివే. వీటి పరిష్కార కృషి మానవుని సద్భావానికి, సమయస్ఫూర్తికి, పట్టుదలకు ఒక పెద్ద సవాల్ వంటిది ఈ ప్రణాళిక సహాయంతో స్థాపించబడిన కొత్త ఫ్యాక్టరీలు, నిర్మించబడిన ఆనకట్టలు, విద్యుచ్ఛక్తి ... ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర కట్టడాలు చూస్తే ప్రణాళిక జయప్రదం కావడానికి కృషి చేస్తున్న వారిలో పైన పేర్కొనబడిన సుగుణాల కేమీ లోటు లేదనీ. ఈ సవాల్‌ను వారు సమర్థంగా ఎదుర్కొంటున్నారనీ స్పష్టంకాగలదు.

"ప్రణాళిక జయప్రదంగా అమలు జరుగుతున్నదనడానికేమీ సందేహంలేదు అయితే ఆర్థికాభివృద్ధి సాధనలనేది, ముఖ్యంగా జనాభాలు శీఘ్రగతిని పెరిగిపోతున్న దృష్ట్యా ఒక అనంతమైన కృషిగా పరిణమిస్తుంది.

"ఆదిలో బ్రిటిష్ కామన్‌వెల్త్ కుటుంబంలో అవతరించిన ఈ కొలంబో ప్రణాళిక ఇప్పుడు విస్తృతమైన ఒక అంతర్జాతీయ సంస్థగా రూపొందింది. అయినప్పటికీ ఇది తన కుటుంబ ధర్మాలను విడనాడలేదు. కుటుంబ సభ్యులలో ఒకరిని దాత అనీ, మరొకరిని పరిగ్రహీత అనీగాని, ఒకరు సహాయం చేసేవారు మరొకరు దానిని పొందేవారు అనిగానీ అనడంసరికాదు. కుటుంబంలోని సభ్యులందరు కలిసి పరస్పరం సహకారంతో దాని శ్రేయోభివృద్ధికి పాటుపడతారు. మొత్తం కుటుంబం అభివృద్ధి పొందడంవల్ల దాని సభ్యులందరికీ కూడా లాభం చేకూరుతుంది. వారిలో ఒకరికైనా లోటు వచ్చినా, ఇటీవల ఇండియా, పాకిస్తాన్‌లలో సంభవించినట్లు వరదలవంటి ఈతి బాధలు తటస్థించినా తక్కిన వారందరు కలిసి సానుభూతితో వారికి తోడ్పడతారు.

"అభివృద్ధిని సాధించుకొనవలసినది ఒక్క ప్రాచ్యదేశాలే కాదు, పాశ్చాత్య దేశాలు కూడా. వాటి ప్రజల జీవన వ్యయ ప్రమాణాలు వారి ప్రాచ్యసోదరుల ప్రమాణాలకంటె కొంత హెచ్చుగా వున్నప్పటికీ ఇతర రంగాలలో అభివృద్ధి పొందవలసి వున్నది. కనుక, ఈ రాజ్యాలు కలిసి సమైక్యతతో, సహకార భావంతో తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, వ్యక్తిత్వానికి ఉచితమని తోచినవిధంగా అభివృద్ధి సాధనకై కృషిచేస్తే అవి ప్రపంచ చరిత్రలో సాటిలేని సమైక్యకృషికి పెట్టినది పేరుగా పరిఢవిల్లగలవు."

వరదల నివారణకై సహాయానికి పాక్ మంత్రి విజ్ఞప్తి

దాదాపు ప్రతిసంవత్సరం కూడా బెంగాల్ వరదలవల్ల అపార కష్టనష్టాలకు గురి అవుతున్నదనీ, ఆ వరదల నివారణ విషయంలో కొలంబో ప్రణాళికలోని, "దాత" దేశాలు ఇండియా, పాకిస్తాన్‌లకు విశేషంగా సహాయం చేయడం అవసరమని పాక్ విదేశాంగమంత్రి మిస్టర్ హమీదుల్ హక్ చౌదరి నేటి సమావేశంలో పిలుపునిచ్చారు.

కొలంబో ప్రణాళిక క్రింద లభించగల సహాయంతో ఇండియా, పాకిస్తాన్‌లు సత్వరంగా సమష్టిగా కృషి ప్రారంభించాలని, ఈ సహాయం ధనరూపంలోను, ముఖ్యంగా సాంకేతిక సహాయం రూపంలోను వుండాలనీ ఆయన వివరించారు.

నీటి పారుదల ప్రాజెక్టులకు, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలకు వరద నివారణతో సన్నిహిత సంబంధం కలదనీ, అందుచేతనే ఈ వరదల బాధ కారణంగా పాకిస్తాన్ తన వ్యవసాయాభివృద్ధి ప్రణాళికలను జయప్రదంగా అమలుజరపలేక పోతున్నదనీ ఆయన తెలియజేశారు.

కొలంబో ప్రణాళికకు శాశ్వత ప్రధాన కార్యాలయం స్థాపనోద్దేశాన్ని పాకిస్తాన్ ప్రతిఘటించగలదని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం ప్రస్తుతం కొలంబో ప్రణాళిక క్రింద చెప్పుకోదగినంతగా ఆర్థిక సహాయమేమీ చేయజాలదని జాపనీస్ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ టి. ఇషికాషి నేటి సమావేశానంతరం తెలియజేశారు. అయితే, సభ్య దేశాలు కోరితే జపాన్ సాంకేతిక సహాయాన్ని అందజేయగలదని ఆయన అన్నారు.

ప్రిన్సెస్ మార్గరెట్ వివాహం సమస్య

బ్రిటిష్ రాణితో ప్రధాని ఈడెన్ చర్చకు ఏర్పాటు

లండన్, అక్టోబరు 15—బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథోనీ ఈడెన్ వచ్చే మంగళవారం నాడు బ్రిటిష్ రాణి ఎలిజబెత్‌ను కలుసుకొని, ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ పీటర్ టౌన్సెండ్‌ను వివాహం చేసుకో గోరుతున్నందున ఉత్పన్నమైన సమస్యలపై తన సొంత అభిప్రాయాలను, తన మంత్రి వర్గం అభిప్రాయాలను ఆమెకు నివేదిస్తారు.

ఆనాడే జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో, అక్టోబర్ 25 వ తేదీకి నిర్ణయించబడిన పార్లమెంటు సమావేశాన్ని అంతకంటె ముందుగానే ఈ సమస్యపై చర్చకై ఏర్పాటు చేయవలసిందిగా కామన్సు సభ స్పీకరును కోరమని ప్రధానికి కొందరు మంత్రులు సూచించ వచ్చునని తెలుస్తున్నది 1772 సంవత్సరంనాటి రాజకుటుంబపు వివాహ చట్టాన్ని అవసరమైతే రద్దు చేయడానికిగాని, దానిని సవరించడానికి గాని గల అవకాశాలను గురించి మంత్రి వర్గానికి నివేదించవలసిందిగా సీనియర్ మంత్రులు రాజ్యాంగ శాస్త్ర నిపుణులైన న్యాయవాద ప్రముఖులను కోరారుకూడా. రాజకుటుంబీకులు సామాన్యులను, ప్రీవీకౌన్సిల్‌కు 12 మాసాలు ముందుగా తెలియపర్చ నవసరంలేకుండానే, వివాహం చేసుకోవడానికి అవకాశం కల్పించే నిమిత్తం ఒక చిన్న చట్టాన్ని కాలవిలంబన జరగకుండా శీఘ్రగతిని ఆమోదింపజేయడం సాధ్యమేనని చాలామంది అంటున్నారు.

మార్గరెట్‌కు రాజకుటుంబం అనుమతి

తాను పీటర్ టౌన్సెండ్‌ను వివాహం చేసుకుని తీరాలని ప్రిన్సెస్ మార్గరెట్ తన రాజ కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి వారిచే ఒప్పించినట్లు తెలుస్తున్నది.

భావి వధూవరులిద్దరు మొన్న ఇక్కడకు వచ్చారు.

ఈ వివాహాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న వారిలో కేంటర్బరీ ఆర్చిబిషప్ ఒకరు. ఆరవ జార్జి రాజు, రాజమాత నెలకొల్పిన ఆదర్శప్రాయమైన రాజకుటుంబపు ప్రశాంత జీవనానికి మాజీరాజు ఎడ్వర్డ్ వలె ఇట్టి అనుచితమైన వివాహం చేసుకొని, కళంకం తేబూనడం రాజకుమార్తెకు తగదనీ, ఒక సారి భార్యకు విడాకు లిచ్చిన సామాన్యుని ఆమె పెండ్లి చేసుకుంటే బ్రిటిష్ కుటుంబంవారు, దైవభక్తిగల క్రైస్తవులు కంటగించుకొనక మానరనీ ఈ వర్గంవారు గట్టిగా వాదించారు.

ఏ మైతేనేమి, ప్రిన్సెస్ మార్గరెట్ అభిమతం ప్రకారం పీటర్ టౌన్సెండ్‌తో ఆమె వివాహం శీఘ్రంగానే, బహుశా వచ్చే డిసెంబర్ లోపుగానే జరగగలదని విశ్వసించబడుతున్నది.

ఉన్నతస్థాయిని చైనా, అమెరికాల చర్చ

తిరిగి చైనీస్ ప్రతినిధి ప్రతిపాదన

జెనీవా, అక్టోబర్ 14—నేడిక్కడ జరిగిన చైనా-అమెరికా సంభాషణలలో పెకింగ్ ప్రతినిధి ఫార్మోజా సమస్యపై తన ప్రభుత్వం అభిప్రాయాలను పునస్పష్టంచేసి, చైనా, అమెరికాల మధ్య ఉన్నత స్థాయిని చర్చలు జరగాలనే ప్రతిపాదనను తిరిగి చేశారు.

ఈ ఉభయదేశాల ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న సమావేశాలలో నేడు జరిగినది 21 వది.

నేడు వీరు ఉభయ దేశాల మధ్య గల వివాదగ్రస్త విషయాలు అనే ఎజెండాలోని రెండవ అంశంపై చర్చ జరిపారు.

ఇండియా ఆఫీస్ లైబ్రరి

తమకే చెందుతుందని బ్రిటన్ పునరుద్ఘాటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 16— లండన్ లోని ఇండియాఆఫీస్ లైబ్రరీ భవితవ్యం విషయమై మౌలానా ఆజాద్ వ్రాసిన లేఖకు బ్రిటిష్ కామన్వెల్త్ వ్యవహారాల శాఖామంత్రి లార్డ్ హోమ్ జవాబు వ్రాస్తూ, ఈ లైబ్రరీ యాజమాన్యం విషయమై పరిశీలన జరపడానికి త్రైపాక్షిక సంఘ మొకటి నియమించాలని ఇండియా చేసిన ప్రతిపాదనను త్రోసిపుచ్చారు.

ఇండియా, బ్రిటన్, పాకిస్తాన్‌ల ప్రతినిధులతో అట్టి ఒక సంఘాన్ని యేర్పాటు చెయ్యాలని కోరుతూ, కిందటిజులైలో లార్డ్‌హోమ్‌కు ఒక లేఖ వ్రాశారు.

ఈ సూచనను లార్డ్ హోమ్ పూర్తిగా త్రోసివేస్తూ లైబ్రరీ బ్రిటిష్ ప్రభుత్వానికి చెందినదేనని పేర్కొన్నారు. ఆయన లేఖ నకలు చూచి యిక్కడివారు తీవ్రమైన ఆశాభంగం ప్రకటించారు.

లార్డ్ హోమ్ వచ్చేవారం న్యూఢిల్లీ వస్తారు. అప్పుడు ఈ సమస్యను చర్చించడానికి ఆయన, మౌలానా ఆజాద్ సమావేశం కావచ్చు. ఆయన యిక్కడ వుండే మూడు రోజులలోను ఈ సమస్య పరిష్కారం కాజాలదు కనక ప్రధాని నెహ్రూ వచ్చే సంవత్సరం మధ్యలో కామన్‌వెల్త్ ప్రధానుల సమావేశానికి లండన్ వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని బ్రిటిష్ ప్రధానితో యిష్టాగోష్ఠిగా ముచ్చటించ వచ్చు.

ఫ్రాన్సుకు స్పెయిన్ హెచ్చరిక

మొరాకోలో కల్లోలాలకు బాధ్యత తనపైపెట్టి దుష్ప్రచారం చేయవలదని

మాడ్రిడ్, అక్టోబర్ 16—

మొరాకోలో కల్లోలాలు చెలరేగడానికి కారణం స్పెయిను నేనని నిందారోపణలు చేయడం ఇక కట్టిపెటవలసిందిగా స్పానిష్ ప్రభుత్వం నిన్న ఫ్రాన్సును హెచ్చరించింది.

మొరాకో కల్లోలాలకు బాధ్యత యావత్తు స్పెయిన్‌దేనని నిందారోపణలు చేయడం మానకపోతే ఈ విషయాన్ని మిత్రరాజ్య సమితికి ప్రతిపాదించ గలనని తాను ఫ్రెంచి ప్రభుత్వానికి వాచా స్పష్టంచేసినట్లు స్పానిష్ ప్రభుత్వం ప్రకటించింది.

మొరాకోలో తిరుగుబాటును అణచి వేయడంలో ఫ్రాన్సు చిక్కులను ఎదుర్కొనవలసి రావడానికి కారణం, మొరాకోకు అనుకొని వున్న స్పానిష్ మొరాకోను తిరుగుబాటుదారులు వినియోగించుకోడానికి స్పెయిన్ అనుకూలించడమేనని ప్రచండాభిప్రాయాన్ని తనకు సమ్ముఖంగా ... చేసుకోడానికి ఫ్రెంచి ప్రభుత్వం పారిస్ రేడియో, "ఫ్రాన్స్‌ప్రెస్" వార్తాసంస్థ, ఫ్రెంచి పత్రికలు మున్నగు వాటిద్వారా దుష్ప్రచారం చేయుచున్నదని స్పానిష్ ప్రభుత్వం తన ఆక్షేపణలో ... పించింది.

... స్పానిష్ మొరాకోలోని ... యన్‌లు పూర్తిగా నిరాయుధులుగా చేయబడ్డారనీ, అచ్చటి అధికారులు సరిహద్దును దాటి ఒక్క పోరుడు కూడా మొరాకోలో ప్రవేశించడానికి ఎంతమాత్రం సాధ్యం కాని విధంగా తగు గస్తీ బందోబస్తు చేశారనీ స్పానిష్ ప్రకటనలో స్పష్టం చేయబడింది.

ఫ్రాన్సు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని స్పెయిన్ "అమిత్ర చర్య"గా పరిగణిస్తున్నదనీ, కనుక ఈ ప్రచారాన్ని అది కట్టిపెట్టకపోతే మధ్యప్రాచ్యంలో నిజంగా శాంతికి ఎవరు మహాప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతున్నారో మిత్రరాజ్యసమితి స్వయంగా పరిశీలించడానికి వీలుగా ఈ విషయాన్ని దానికి ప్రతిపాదించవలసి వుంటుందనీ ఈ ప్రకటనలో స్పెయిన్ వివరించింది.

మొరాకో ప్రజలకు గ్రాండ్ వజీర్ విజ్ఞప్తి

రాబాత్ (ఫ్రెంచి మొరాకో), అక్టోబర్ 16— కొత్తగా స్థాపించబడిన రీజెన్సీ కౌన్సిల్ తన తొలి సమావేశంలో మొరాకో ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని రూపొందించగలదని మొరాకో గ్రాండ్ వజీర్ నేడు రాబాత్ రేడియో ద్వారా చేసిన ప్రకటనలో విశదం చేశారు.

రీజెన్సీ కౌన్సిల్ సభ్యుల విజ్ఞతలోను, ఫ్రాన్సుతో ఇతోధిక స్నేహ సద్భావాలతో సామ్రాజ్యం శ్రేయోభివృద్ధికై కృషిచేయడానికి వారు చేసుకున్న స్థిరసంకల్పంలోను విశ్వాసం వుంచి, దౌర్జన్యాన్ని, విధ్వంసక చర్యలను విడనాడి మొరాకోకు సముజ్జ్వల భవితవ్యాన్ని రూపొందించడానికి నిర్మాణాత్మకంగా, శాంతియుతంగా సమైక్య కృషి కొనసాగించవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జాతీయ అతివాదిగా పరిగణించబడుతున్న సెఫ్రూ మాజీ పాషా సీ బెకై రీజెన్సీ కౌన్సిలులో సభ్యుడుగా నియమించబడినందుకు వ్యతిరేకంగా మొరాకోలో స్థిరపడిన ఫ్రెంచి పౌరులు నిరసన ప్రదర్శనాలు జరపకుండా నివారించడానికి నేడు ఉక్కు టోపీలను ధరించిన పోలీసు దళాలు రాబాత్‌లోని ఫ్రెంచి రెసిడెన్సీ వద్ద గస్తీ నిల్పబడ్డాయి.

సీ బెకై పారిస్ నుండి విమానం దిగినప్పుడు నిరసన ప్రదర్శనాలు జరగకుండా ముందు జాగ్రత్త కోసం రాబాత్ సైనిక విమానాశ్రయం వద్ద లారీలలో పోలీసు దళాలు కాపలా వుంచబడ్డాయి.

స్వదేశానికి తిరిగి వచ్చినందుకు తనకు మిక్కిలి ఆనందంగా వున్నదనీ, ఫ్రాన్సు మొరాకోలమధ్య స్నేహ సద్భావాలను పెంపొందించడానికి ఇక తాను కృషి చేయగలనని సీ బెకై విమానం దిగగానే పత్రికా విలేకరులకు తెలియజేశారు.

1953 లో మొరాకో మాజీ సుల్తాన్ పదచ్యుతుడుగా చేయబడినప్పుడు అందుకు నిరసన సూచకంగా సీ బెకై సెఫ్రూకు తన పాషా పదవిని పరిత్యజించి ఫ్రాన్సుకు వెళ్ళిపోయి ఇంతవరకు అక్కడ ప్రవాసంలో వున్నారు.

కొత్త హయాం స్వరూపం

మొరాకో కొత్త ప్రభుత్వంలో సాంకేతిక సంబంధమైన ఉద్యోగాలు తాత్కాలికంగా ఫ్రెంచి పౌరులకు కూడా యివ్వబడగలవనీ. అయితే, మొరాకో భవితవ్యాన్ని ఫ్రెంచి ప్రభుత్వంతో సంప్రతింపుల ద్వారా కొత్త మొరాకన్ మంత్రులే రూపొందించుకొనవలసి వుంటుందనీ తెలుస్తున్నది.

క్రిందటి ఆగస్టులో స్వపరిపాలన ప్రసాదించబడిన టునీసియా విషయంలో వలెనే మొరాకో విదేశాంగ వ్యవహారాలపైన, రక్షణపైన ఆధిపత్యాన్ని ఫ్రాన్సుతనచేతులలోవుంచుకొనగలదని ఫ్రెంచివర్గాలవారు తెల్పుతున్నారు.

రీజెన్సీ కౌన్సిల్‌కు అధ్యక్షుడు వుండడు. దానిలోని నలుగురు సభ్యులు కలిసి ప్రతి సమస్యపైన ఏకగ్రీవ నిర్ణయాలను చేస్తారు.

మెండెస్-ఫ్రాన్స్ హర్షం

పారిస్, అక్టోబర్ 16— టునీసియాకు స్వపరిపాలనను ప్రకటించడం ద్వారా తాను ప్రారంభించిన సత్కృషిని ప్రస్తుత ఫ్రెంచి ప్రభుత్వం కొనసాగిస్తున్నదని మొరాకోలో రీజెన్సీ కౌన్సిల్ స్థాపించబడినందుకు మాజీ ఫ్రెంచి ప్రధాని మెండెస్-ఫ్రాన్స్ నిన్న కేయెన్ (ఉత్తర ఫ్రాన్సు)లో హర్షం ప్రకటించారు.

ఒక రాడికల్ పార్టీ సభలో ఉపన్యసిస్తూ సైనిక చర్యలద్వారా, దమననీతిద్వారా ఫ్రాన్సు తన ప్రొటెక్టరేట్ ప్రాంతాలలో శాంతిని పునస్థాపించజాలదనీ, ఉత్తర ఆఫ్రికాలో ఫ్రాన్సు స్థిరంగా నిలువదల్చుకుంటే అచ్చటి ప్రజల సమ్మతిపై మాత్రమే అది సాధ్యంకాగలదనీ, కనుక అచ్చటి జాతీయవాదులతో సంప్రతించడం అత్యంత అవసరమనీ, అల్జీరియా విషయంలో కూడా ఫ్రెంచి ప్రభుత్వం ఇట్టి వైఖరినే అనుసరించగలదని తాను ఆశిస్తున్నాననీ ఆయన పేర్కొన్నాడు.

నియోదస్తూర్ పార్టీ నుంచి టునీసియన్ నాయకుని బహిష్కరణ

కయిరో, అక్టోబర్ 15—నిన్న రాత్రి మొరాకో విమోచన సంఘం మగ్రేబ్ ఇక్కడ సమావేశమై టునీసియన్ నియోదస్తూర్‌పార్టీ నాయకుడు హబీబ్ బౌర్గిబా సభ్యత్వాన్ని రద్దు చేసింది.

టునీసియాకు స్వపరిపాలనాధికార ప్రదానానికై ఫ్రాన్సుతో సంప్రతింపులు జరిపిన టునీసియన్ నాయకులలో బౌర్గిబా ముఖ్యుడు.

ఈ సమావేశానికి ప్రవాసంలో వున్న టునీసియన్, మొరాకన్, అల్జీరియన్ నాయకులు హాజరైనారు.

బౌర్గిబాకు గల సమస్త రాజకీయాధికారాలు కూడా టునీసియన్ స్వపరిపాలన ఒడంబడికను ప్రతిఘటిస్తున్న నియోదస్తూర్‌పార్టీ సెక్రటరీ-జనరల్ సాలె బెన్ యూసఫ్‌కు అప్పగించబడినట్లు నిన్నటి సమావేశానంతరం మొరాకో విమోచన సంఘం ప్రకటించింది.

(6 వ కాలం తరువాయి)

సమితికి చెందిన ఏ ఉపసంఘం సమావేశంలో చైనా ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడడానికి సెక్రటరీ జనరల్‌కు అధికారం కలదని ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ అన్నాడు.

ఏ ఒడంబడికలోను స్వయం నిర్ణయాధికార సూత్రం చేర్చబడరాదని బ్రిటన్, అమెరికాలు, కొన్ని పాశ్చాత్యరాజ్యాలు అభిప్రాయపడుతున్నాయి.

భారత నౌకాదళానికి కొత్త రకం నౌకలు

ఆరేండ్లలోగా క్రమఘట్టాలలో సమకూర్చడానికి ఢిల్లీ పథకం

("ఆంధ్రప్రభ" ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ అక్టోబర్ 16—

భారత నౌకాదళంలోని హంట్ తరగతి డిస్ట్రాయర్‌లు మూడు తప్ప అన్ని నౌకల బదులు కొత్త నౌకలు. అధునాతన సాధన సామగ్రిగల నౌకలు చేర్చబడగలవు. నాలుగు మొదలు ఆరు సంవత్సరాలలో క్రమ ఘట్టాలలో ఈ మార్పు తీసుకొని రావడానికి రక్షణశాఖ ఒక కార్యక్రమాన్ని సిద్ధపరచింది.

ఈ కార్యక్రమం అనుసరించి, రక్షణశాఖ ఒక క్రూయిజర్‌ను (ఇది నౌకా దళానికి పతాక నౌకగా మార్చబడుతుంది), మందుగనులు తొలగించగల నౌకలను, సబ్మెరీన్ విమాన విధ్వంసక ఫ్రిగేట్ నౌకలను సేకరించింది.

అక్టోబర్ 10 వ తేదీన బొంబాయికి ఐ. ఎన్. ఎస్. బాస్సీన్, భీమ్లిపటామ్ అనే కొత్త మైన్‌స్వీపర్‌లు (మందుగనులు తొలగించే నౌకలు) రావడంతో భారత నౌకాదళంలో ప్రాతనౌకల స్థానే కొత్త నౌకలు ప్రవేశపెట్టే కార్యక్రమం ప్రారంభమైనట్లు చెప్పవచ్చు.

కొత్తగా సేకరించబడి ఐ. ఎన్. ఎస్. మైసూర్‌గా నామకరణం చెయ్యబడిన ఈ క్రూయిజర్ 1957 వ సంవత్సరారంభంలో నౌకాదళంలో చేర్చబడగలదని ఆశిస్తున్నారు. దీనికి అధునాతన సాధన సామాగ్రి అమర్చబడుతున్నది. ఈ పని పూర్తి అయిన పిమ్మట ఐ. ఎన్. ఎస్. ఢిల్లీ స్థానంలో ఇది చేర్చబడుతుంది. భారత నౌకాదళానికి ఇదే పతాక నౌక చెయ్యబడుతుంది కూడా.

భారత నౌకాదళపు పునర్నిర్మాణానికి ప్రధానంగా రెండు అంశాలు కారణభూతమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటి ఓడలు పాతబడిపోయినవి. వాటికి చాలా పెద్ద మరమ్మత్తులు అవసరమై వున్నవి. మొదట అనుకొన్న కాలంకంటె ఎక్కువ కాలం వినియోగంలో వున్నట్లుకూడా భావించబడుతున్నది.

ఇది ఇలా వుండగా వాటిపైన అయ్యే ఖర్చు మితిమీరుతున్నది. ఎంత త్వరగా వాటి బదులు కొత్త నౌకలువేస్తే అంత మంచిదని అధికారులు భావిస్తున్నారటకూడా.

కొత్త నౌకలు సమకూర్చడంలో నానాటికి మారుతున్న యుద్ధ విధానాలుకూడా దృష్టిలో వుంచబడుతున్నవి. డిస్ట్రాయర్‌లను సేకరించక పోవడానికిది ఒక ముఖ్య కారణమట. అతివేగంగా పోయే ఫ్రిగేట్ డిస్ట్రాయర్‌గా కూడా పనిచేస్తుందని చెప్పబడుతున్నది.

కొత్త రకం నౌకలను సమర్థంగా నడపడానికి తగినంత శిక్షణ యివ్వడం ఒక ముఖ్య కర్తవ్యమై వున్నది, శిక్షణ తీవ్రంగా యివ్వవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని సముద్రంలోను, సంస్థలలోను పెద్ద పెట్టున శిక్షణ తలపెట్టబడింది.

బొంబాయి డాక్‌యార్డ్ అభివృద్ధిపరచబడుతున్నది. ఈ కార్యక్రమం పూర్తి అయితే కొత్త రేవు ఇప్పటి రేవుకు రెండున్నర రెట్లు అవుతుంది. ప్రాచ్యఖండంలో గొప్ప రేవులలో అది ఒకటి అవుతుంది.

ఇండియాలో యుద్ధనౌకల నిర్మాణం కూడా ప్రారంభమైనది. భారత నౌకాదళానికి అవసరమైన వాటి నిర్మాణం విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కర్మాగారానికి అప్పగించబడింది.

నావికుల శిక్షణ కేంద్రాల అభివృద్ధి కూడా తలపెట్టబడింది. ప్రాతవాటిస్థానే కొత్త ఆధునిక భవనాలు నిర్మించబడినవి. నావికులలో ఎక్కువ మందికి ఇండియాలోనే శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రత్యేకపు కోర్సులకు మాత్రమే విదేశాలకు అభ్యర్థులను పంపుతారు.

సమితి కార్యదర్శిపై ఆసియా అరబ్ రాజ్యాల విమర్శ

(బూనరోల్ పెల్)

న్యూయార్క్, అక్టోబర్ 14— మిత్రరాజ్య సమితి సాంఘిక వ్యవహారాల సంఘం సమావేశానికి తలవని తలంపుగా వెళ్ళి సమావేశం చర్చిస్తున్న ఒడంబడిక ముసాయిదా నుంచి అన్ని దేశాల ప్రజలకు స్వయం నిర్ణయాధికారం వుండాలన్న ప్రతిపాదనను తొలగించ వలసినదిగా కోరడంతో అరబ్ ఆసియా రాజ్యాల కూటం తీవ్రంగా విమర్శించింది.

బాండుంగ్ సభలో పాల్గొన్న 29 ఆఫ్రో-ఆసియా అరబ్ రాజ్యాలు సమితి సెక్రటరీ జోక్యాన్ని నిరసించాయి.

తమ సమైక్యతను ఈ రాజ్యాలు సంపూర్ణమైన విశ్వాసంతో నిరూపించుకొంటున్నాయి.

ఫ్రెంచి వాకౌట్‌కు కారణమైన అల్జీరియా సమస్యపై మిత్రరాజ్యసమితి చర్చ జరిపి తీరాలని పట్టుపట్టాయి.

పశ్చిమ న్యూగినీ సమస్యను ఎజెండాలో చేర్పించాయి.

ఏడెన్ కోసం ఎమెన్, హొండురాస్‌కోసం గ్వాటిమాలాలు చేస్తున్న వాదాన్ని బలపరుస్తున్నాయి.

(మిగతా 5 వ కాలంలో)

వసంతోదయంలో ఉల్లాసం
మీకు నేడు, ప్రతిరోజు కూడా!
కాష్మీర్ బొకే టాల్కమ్ పౌడర్ మహోల్లాసాన్ని కలిగిస్తుంది! అతిమనోహరమైన దీనిని ఒంటినిండా చల్లుకుంటే ఉదయపు ఉల్లాసం కలుగుతుంది ... మరులుగొలిపే సువాసన, చల్లదనం గంటల తరబడి వుంటుంది. చెమటను పీల్చివేస్తుంది ... చర్మం పొట్టురేగకుండా, పెట్లకుండా కాపాడుతుంది... మీ అందాన్ని ఇనుమడింపజేసి, ఆకర్షణశక్తి నధికతరం చేస్తుంది.



కాష్మీర్ బొకే
టాల్కమ్ పౌడర్
పురుషులు ప్రేమించే పరిమళం
కాల్గేట్—పామొలివ్ వారి వస్తువు
1806 నుంచి శ్రేష్ఠతకు కాల్గేట్ ప్రశస్తిగాంచినది



ఓవల్‌టిన్
ఆదర్శమైన కుటుంబ పానీయము
సాధారణంగా ప్రమాణంలోను, నాణ్యతలోను నిత్యపోషణ చాలినంత కలిగివున్న ఆరోగ్యమైన కుటుంబాలే ఆనందంగా వుంటాయి. ఆరోగ్యానికి ముఖ్యమైన ద్రవ్యములు ఒక్కొక్కప్పుడు మామూలు ఆహారములో లోపించి వుంటాయని తెలిసివున్న వివేకం గల చాలామంది గృహిణులు, నిత్యాహారమునకు అదనంగా "ఓవల్‌టిన్" గూడ తమ కుటుంబానికి యిస్తుంటారు. రుచికరమైన "ఓవల్‌టిన్" వ్యయంచేసిన బలం పూర్తిచేయడానికి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపట్టడానికి ప్రతివారికి ప్రయోజనకారిగా వుంటుంది. అది, పండిన బార్లీ మాల్టు సారము, శుద్ధమైన మీగడ ఆవుపాలు, ప్రత్యేకంగా తయారుచేయబడిన కోకో, యింకను ప్రాణాధారమైన ఫాస్ఫేట్లు, విటమినులు కలిగిన మిశ్రమము. ఇందులో ఇంకను బి. డి. విటమినులు చేర్చబడినవి. "ఓవల్‌టిన్" కొంటే చాల లాభకరము. దీనితో సమానమైనది లేదు.
డిస్ట్రిబ్యూటర్లు: గ్రాహమ్సు ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్.
ఓవల్‌టిన్
ప్రపంచంలో అభిమాన పాత్రమైన ఆహార-పానీయము
సిలోన్ రేడియోమీద శనివారాలు రా. 8 నుండి 8.30 గం.ల వరకు 'ఓవల్‌టిన్' ఎమెచూర్ కార్యక్రమం వినండి (హిందీ-41.72 మీటర్లు)



IV. 444

ప్రశస్తమైన శ్రేష్ఠత!
మీ కడపలోని నేలపై తివాసీలు పరిచి, మీ జీవితప్రమాణమును అభివృద్ధి పరచుకొనవచ్చును. బిర్లా జనపనార తివాసీలవలె మరే తివాసీలు కూడా ఇంత ప్రజాదరణ పొందలేదు. ప్రశస్తమైన శ్రేష్ఠతతో ఇవి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన నమూనాలలో అతి సున్నితమైన జనపనారతో తయారైనవి. వీనిని మీ ఇండ్లయందు, ఆఫీసులందు, హోటళ్ళు కాలేజీలందు, యింకా అనేక విధమైన ఫర్నిషింగు పనులకు నమ్మకంగా వాడవచ్చును. ఇవి మన దేశంలో అశేషంగా వాడబడుచుండుటే గాకుండా ... విదేశాలకు ... ఎగుమతి కాబడుచున్నవి.





ఏనుగుమార్కు
బిర్లాజ్యూట్ జమకాణాలు
బిర్లాజ్యూట్ మాన్యుఫ్యాక్చరింగ్ కో., లిమిటెడ్.
8, రాయల్ ఎక్స్‌ఛేంజ్ ప్లేస్, కలకత్తా.
డిస్ట్రిబ్యూటర్లు: మెసర్సు ... గాంధీనగర్, విజయవాడ; ... 87, ... మద్రాసు. మెసర్సు కె. కె. ... అండ్ కో., 2, ... బెంగుళూరు.

అకాలనెరసి, బట్టతల ఆవుటకు
కాష్మీర్-కుసుమం
మీ ఇష్టమైన నూనెలో నానవండి
యునైటెడ్ కెమికల్స్, బందరు రోడ్డు, విజయవాడ.
శరీర ఉపద్రవములకు, అపాయములకు అత్యుత్తమమైన సుగంధ ములాము
బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.


దివ్యమైనటువంటియు, శుభ్రమైనటువంటియునైన దంతములకు
Aryan
ఇండియా యొక్క మిక్కిలి ఇష్టమైన టూత్ బ్రష్ ప్లాస్టిక్ దళ్ళాలలోకూడ దొరకును.
చాలాకాలమువచ్చును

ది ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లి.,
మేనేజింగ్ ఏజంట్లు:
ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లి.,
మద్రాసు-నాగపట్టణం-మలయా
టి. ఎస్. ఎస్. "సిటీ ఆఫ్ మద్రాస్"
పై స్టీమరు ప్రయాణీకులతో మద్రాసు నుండి 19-10-1955, నాగపట్టణం నుండి 20-10-1955 తేదీ బయలుదేరును.
మద్రాసులో డెక్ ప్రయాణీకులు మ. 12 గం.కు, సెలూన్ ప్రయాణీకులు మ. 2 గం.లకు సౌత్ క్వే వద్ద స్టీమరులో ఎక్కవలెను. సా. 4 గం.లకు స్టీమరు బయలు దేరును.
ఏజెంట్లు:
కె. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కో.,
41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.
ఫోన్ నెం. 4072/3.

DISPEL HEAT
with
HINDUSTAN
FAN
Table • Pedestal • Cabin
Further particulars from:
ACME MANUFACTURING CO. LTD.,
Antop Hill, Wadala Bombay 19.
(A Walchand Group Industry)
EVEREST
Agents for Madras and Andhra:
M/s. FOMRA BROS., Fomra House, Mint St., Madras.



ఎగ్జిమా గజ్జి
7 నిమిషాల్లో
అంతరించును
మీ చర్మంమీద పొక్కులు నన్నని నందులు, దోషరూపములు కలవు. క్రిములు వీటిలో దాగి గజ్జి, పగుళ్లు, ఎగ్జిమా, మంట, దురద, తామర, మొటిమలు, పాదముల గజ్జి, ఇతర చర్మవ్యాధులను కలిగించును. సాధారణ చికిత్సలు తాత్కాలికముగా ఉపశమనము కలిగించును. ఎందువల్లననగా, అవి క్రిముల కారణమును రూపుమాపవు. క్రొత్తగా కనిపెట్టిన నిక్సోడెర్మ్ (NIXODERM) 7 నిమిషాల్లో క్రిములను సంహరించి ఒక వారములో మీ చర్మమును మృదులపరచును. ఇది పనిచేయనిచో ఖాళీప్యాకేజి వాపసుచేసిన వెంటనే డబ్బు తిరిగి యిచ్చివేయబడును. నేడే మీ కెమిస్టులవద్దనుండి గ్యారంటీ నిక్సోడెర్మ్ (NIXODERM) తెచ్చుకొని చర్మవ్యాధుల మూలకారణమును నిర్మూలించండి.
Nixoderm
నిక్సోడెర్మ్
చర్మవ్యాధులకు.

రేడియో

(అక్టోబర్ 19, బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా). మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు — వృత్తినిర్ణయం: ప్రసంగం; హిందీపాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు—వీటి ఉపయోగము: వార్తాపత్రిక—ప్రసంగం: సామెతలు, కథలు: దూరపు కొండలు నునుపు—ప్రసంగం; సంగీతపాఠం; సాయంత్రం: 5-30 రాజా జగన్నాథదేవ్‌వర్మ (వ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి? సీతమ్మ: పాట; ప్రభుత్వ విషయాలు—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం — పురాణ కాలక్షేపం; 7-30 (రి); 7-45 పుస్తక పరిచయము (మద్రాసు నుండి రిలే); 8-0 గోల్కొండ — నాటిక (హైదరాబాద్ నుండి రిలే); 8-30 ప్రసంగం (ఆం); 8-50 (రి); 9-0 (ఆం. వా); 9-15 (రి); 9-30 రాజా జగన్నాథదేవ్ వర్మ (వ); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.8 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 కె. కాంత (పి); 8-0 (స్టూ. రి); మధ్యాహ్నం: 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 (స్టూ. రి); 6-0 సంగీతపాఠం (తిరుచ్చి నుండి రిలే); 6-25 తంజావూర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం; 7-0 (స్టూ. రి); 7-30 జంత్ర సమ్మేళనము; 8-0 కొత్తమంగళం వి. ఎస్. శ్రీనివాసన్; 8-30 ప్రసంగం (ఆం); 8-50 నిలయ విద్వాంసుడు (వ); 9-0 డి. విమల; 9-25 ఆర్. ఎస్. లోకయ్య (క్లా); 9-45 (స్టూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (స్టూ. రి); 7-25 వాద్యసమ్మేళనం; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (గో); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం: 6-0 (ఆం. వా); స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 పుస్తకసమీక్ష; విద్వాన్ విశ్వం; 8-0 గోల్కొండ -నాటిక. రచన: వి. ఎస్. ఆర్. ఆంజనేయులు (హైదరాబాద్ నుండి రిలే); 8-30 డి. విమల; దీక్షితర్ కృతులు; 9-0 (ఆం. వా); 9-30 అమరభారతి-సంస్కృత పంచిక; 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 సౌందర్యలహరి (శంకరాచార్య): కావ్యపఠనం; 7-30 కె. పుష్ప; 7-45 కైలాస్‌నాథ్ కైస్వాల్: భజన్, గీత్; 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎన్. ఆర్. జోషి: ఖయాల్ రామ్‌కలి; మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 ఎన్. ఆర్. జోషీ ఖయాల్. ముల్తాని; 5-45 కైలాస్‌నాథ్ కైస్వాల్: గీత్, భజన్; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—పగటి కలకాదు: నాటిక—రచన: కవికొండల వెంకటరావు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—ద్వితీయ పంచవర్ష ప్రణాళిక లక్ష్యములు: కుటీర, చిన్నతరహా పరిశ్రమలు: డా. వి. ప్రణాళికల. కమ్యూనిటీ ప్రాంతాల త్రైమాసిక ప్రగతి నివేదిక నల్గొండజిల్లా; వార్తలు, అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం; 8-0 గోల్కొండ: రూపకం; 8-30 ప్రసంగం (ఆం); 8-50 కైలాస్‌నాథ్ కైస్వాల్ (గీ); 9-0 (ఆం. హి. వా); 9-30 సాహిత్య కార్యక్రమం — తెలుగులో స్వీయచరిత్రలు: కందుకూరి వీరేశలింగం — ప్రసంగం; సామవేదపఠనం; 10-0 కె. పుష్ప; 10-30 ప్రసార సమాప్తి.

పశ్చిమబెంగాల్‌లో బెంగాలీ ప్రాంతాలను పూర్తిగా కలపనందుకు విచారం ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ పశ్చిమబెంగాల్ శాఖ ఒక ప్రకటన చేసింది.



ఇండియాలోని అమెరికా రాయబారి షెర్మెన్ కూపర్ గత శనివారంనాడు పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగించారు

'ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే పరాధీనత తప్పదు'

కలకత్తా సభలో ప్రధాని నెహ్రూ హెచ్చరిక

కలకత్తా, అక్టోబర్ 16— ఆర్థిక స్వాతంత్ర్య సముపార్జన నిమిత్తం ఇండియా శీఘ్రగతిని పారిశ్రామికాభివృద్ధిని సాధించాలని, అందువల్లనే ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఉక్కు వంటి భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వబడిందని ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ జరిగిన విద్యార్థుల సమావేశంలో ప్రసంగించారు.

ఈ విషయమై ప్రభుత్వం ఇంతకుముందు తగినంత శ్రద్ధ వహించనిమాట నిజమేనని కూడా ఆయన అన్నాడు.

భాషా సమస్య గురించి ప్రస్తావిస్తూ ఇండియాలో 14 రాష్ట్రీయ భాషలున్నాయని, అఖిల భారత కార్యకలాపాలలో హిందీని వినియోగించటం కేవలం సౌలభ్యంకోసమేనని పండిట్ నెహ్రూ వర్ణించారు. యువజనులు సచ్ఛీలం అలవరచుకోవాలని ఉద్బోధించారు.

రాజ్‌భవన్ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో పండిట్ నెహ్రూ 90 నిముషాలసేపు ప్రసంగించారు. ఆయన యింకా ఇలా అన్నారు:—

"అనుక్షణం మారిపోతున్న ఈ యుగంలో వాస్తవ విషయాలు తెలిసికోవడం, సవ్యంగా ఆలోచించగలగడం చాలా అవసరం. అలా ఆలోచించలేకపోతే మనం వెనకబడిపోతాం.

"భారతదేశం అఖండమైనది; ప్రజాస్వామ్యంలో కులతత్వాలకి తావులేదు.

"నేడు దేశాన్ని ఎట్టి సమస్యలు ఎదుర్కొంటున్నవో పెక్కుమందికి తెలియకపోవడం శోచనీయం. ఏదో ఒక దానికోసం కొంతమంది ప్రదర్శనాలు జరుపుతారు. వాటికి నిజంగా కొన్ని చిక్కులేవో వుండవచ్చు. కాని అట్టి ప్రదర్శనాలకు కాలక్షేపం పట్టించిన సంఘటనలు కొన్ని మనదేశంలోను ప్రపంచంలోను కూడా జరిగినవని వారు గ్రహించాలి.

"అనేకమంది కాంగ్రెస్ వాదులు కూడా యిదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. దానిని బట్టి వారు నూతన పరిస్థితులకు అనుగుణంగా మారలేదని తెలుస్తున్నది. రాజకీయ పక్షాల విషయంలో యిది యింకా వర్తిస్తుంది.

"దేశంలో జరుగుతున్న సంఘటనలను ప్రజలు గ్రహించాలి. విప్లవమంటే కేవలం హింసాకాండ అని మాత్రమే భావించకండి. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో కలిగే బృహత్పరిణామ మేదైనా విప్లవమే.

ఆర్థిక స్వాతంత్ర్యం

"ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే ఇండియా రాజకీయ స్వాతంత్ర్యం అర్థరహితమౌతుంది.

"పెక్కు రంగాలలో ఇండియా ఘన విజయాలను సాధించింది. నదీ లోయ ప్రాజెక్టులతోపాటు, పారిశ్రామిక రంగంలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. కొన్ని ఇనుము ఉక్కు యంత్రాగారాలు యిదివరకే స్థాపించబడినాయి. అయితే ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధచూపబడని మాట నిజం. ఇనుము, ఉక్కు యంత్రాగారాల స్థాపనకు యింకా ఎక్కువ చర్యలు తీసికొని వుండే బాగుండేది.

"ఏమైనా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముగిసేసరికి మన ఇనుము, ఉక్కు ఉత్పత్తి నాలుగురెట్లు పెరుగుతుంది. ఆపైన యింకా ఎక్కువ అవుతుంది కూడా.

"ఒకదేశం మరొకదేశంపై ఆర్థికంగా ఆధారపడితే అది తనకు ఇష్టంలేని పనులు కూడా చేయవలసి వస్తుంది. నేను పేరుపెట్టి చెప్పను కాని, ఆసియాలోను యూరప్‌లోను యిటువంటి దేశాలు అనేకం వున్నాయి. ఇవి స్వతంత్ర దేశాలైనప్పటికీ యితర దేశాలమీద ఆధారపడుతున్నాయి. వాటి ప్రభావం వీటి రాజకీయ కార్య విధానాలపై కూడా కనబడుతుంది. అది స్వాతంత్ర్య మనిపించుకోదు.

"మన అభివృద్ధి విషయంలో మీరు శ్రద్ధగా యోచించాలి. ఇప్పుడు సంఘం మనుగడలో రెండు సూత్రాలు కనబడుతున్నాయి. ఒకటి యథాస్థితి కొనసాగడం, రెండవది పరిణామం. సంఘం వున్నంతవరకు యథా స్థితి కొనసాగుతూనే వుంటుంది. పరిణామ సూత్రం ఒక్కొక్కప్పుడు హింసాకాండగాను, విప్లవకర పరిణామాలుగాను పర్యవసించవచ్చు. నిజానికి ఏ సంఘంలో నైనా ఒకే విధమైన స్థితి కలకాలం కొనసాగదు. ఏదో కొంత మార్పు అనివార్యంగా జరుగుతూనే వుంటుంది. సంఘం పూర్తిగా పరిణామ రహితమైతే అది అంతరించి పోతుంది."

ప్రధాని నెహ్రూ నిన్న హజారీబాగ్‌లో కోనార్ డామ్‌కు ప్రారంభోత్సవం జరిపిన పిమ్మట నేటి సాయంత్రమే కలకత్తాకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ కూడా ఆయనతో వచ్చారు.

ఢిల్లీకి పయనం

కలకత్తా, అక్టోబర్ 17—ప్రధాని పండిట్ నెహ్రూ నేటి ఉదయం ఎనిమిది గంటలకు విమానంలో ఢిల్లీ వెళ్లారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ హెచ్. సి. ముఖర్జీ, ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అతుల్యఘోష్, ఇండియా [illegible] శాఖ [illegible] మిస్టర్ ఎమ్. సి. ఖన్నా, తదితరులు ప్రధానికి వీడ్కోలిచ్చారు.

పండిట్ నెహ్రూ సోదరి శ్రీమతి చంద్రలేఖ మెహతా కూడా ఆయనతో వెళ్లారు.

ఆరోగ్యాభివృద్ధి సంఘం సమావేశం నిర్ణయాలు

సమన్వయ సమితి నియామకం

న్యూఢిల్లీ, అక్టోబర్ 14— మూడు రోజులుగా జరుగుతున్న ప్రణాళికా సమితి ఆరోగ్యాభివృద్ధి సంఘం సమావేశం ఈనాడు సమాప్తమయింది. ప్రణాళికా సమితి సభ్యుడూ, ఈ సంఘపు అధ్యక్షుడూ అయిన డాక్టర్ జె. సి. ఘోష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఆరోగ్యాభివృద్ధి, వైద్యసహాయం - వీటిని గురించిన సమస్యలను పరిశీలించే నిమిత్తం ఈ నెల 12 వ తేదీన నియమించబడిన 15 ఉపసంఘాలు సమర్పించే సిఫారసుల దృష్ట్యా తగు సిఫారసులు చేయడానికి గాను ఒక సమన్వయ సమితిని నియమించ నిశ్చయించబడింది. ఆ ఉపసంఘాల సమావేశ కర్తలందరూ ఈ సమన్వయ సమితిలో సభ్యులుగా వుంటారు. అక్టోబర్ 26, 27 తేదీలలో ఈ సమితి సమావేశమయి చర్చలు జరుపుతుంది.

తంత్రీ, తపాలా సౌకర్యాల అభివృద్ధికి 125 కోట్లు

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద ఖర్చు

బొంబాయి, అక్టోబర్ 16— ఇండియా ప్రభుత్వంలో వార్తా సౌకర్యాల శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ రాజ్ బహదూర్, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తన శాఖ పథకాల కింద 125 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని తాత్కాలికంగా నిర్ణయం జరిగిందని చెప్పారు. ఆ మొత్తంలో 75 కోట్ల రూపాయలు టెలిగ్రాఫ్, టెలిఫోన్, తపాలా సౌకర్యాల అభివృద్ధికి వినియోగించ దలచారు.

బొంబాయిలో కొత్త టెలిఫోన్ ఎక్స్ఛేంజికి శ్రీ రాజ్ బహదూర్ ప్రారంభోత్సవం చేస్తూ, వార్తా సౌకర్యాలశాఖవారి పథకాలు ప్రస్తుతానికి ప్లానింగ్ కమిషన్ పరిశీలనలో వున్నవని కూడా తెలియజేశారు.

తొలి పంచవర్ష ప్రణాళిక కింద టెలిఫోన్, టెలిగ్రాఫ్, తపాలా సౌకర్యాల అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలు చాలవరకు పూర్తి చేయబడినవని అన్నారు. ప్రతిరాష్ట్రం హెడ్‌క్వార్టర్సు పట్టణంలోను వెయ్యికి మించిన చందాదార్లు వున్నప్పుడు ఆటోమాటిక్ టెలిఫోన్‌లు ఏర్పాటు చేశారని, ప్రతి సబ్-డివిజనల్ హెడ్-క్వార్టర్సులోను "పబ్లిక్ కాల్ ఆఫీసులు" పెట్టారని కూడా అన్నారు. ఇక ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద, సాధ్యమైనన్ని తాలూకా కేంద్రాలకు కూడా టెలిఫోన్ సౌకర్యాలను కలిగించగలమని అన్నారు.

టెలిఫోన్, పోస్టల్ సౌకర్యాలకు సంబంధించినంతవరకు, యింతవరకు సాధించిన అభివృద్ధిని సమీక్షించి, ఫిర్యాదులకు అవకాశంలేకుండా చేయాలన్న సంకల్పం కలదని చెప్పారు. తాలూకా కేంద్రాలకు మాత్రమే కాక, కమ్యూనిటీ ప్రాజెక్టు కేంద్రాలకుకూడా టెలిగ్రాఫ్ సౌకర్యాలు కలిగించాలన్న యోచన చేస్తున్నామని చెప్పారు.

టెలిగ్రాఫ్, టెలిఫోన్ సౌకర్యాలు విరివిగా కలిగించడానికి ట్రంక్, కారియర్ చానల్స్ కొరతగా వున్నవని, అందువల్లనే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో చానల్‌కారియర్ లైన్సును తయారు చేయించాలన్న యోచన జరుగుతున్నట్లు చెప్పారు.

పల్లెప్రాంతాలలో సొంతంగా తపాలాఆఫీసు భవనాలు కట్టించడానికికూడా ప్రణాళికలో తగు మొత్తాన్ని కేటాయించినట్లు వివరించారు. దేశం మొత్తంమీద 6,000 అద్దె ఇండ్లలో ప్రస్తుతానికి తపాలా, టెలిగ్రాఫ్ ఆఫీసులు వుంటున్నవని అన్నారు. పోస్టల్ సిబ్బందికి కట్టడాలకోసమని ఏడు కోట్ల రూపాయలు ప్రత్యేకించారని అన్నారు కూడా.

అలహాబాద్ విద్యార్థిపై యూనివర్సిటీ చర్య

ఛాన్సలర్ సవరణ

లక్నో, అక్టోబర్ 13—యల్. యల్. బి. చదువుతున్న దీనానాథ్‌పై అలహాబాద్ యూనివర్సిటీ అధికారులు జారీచేసిన ఉత్తరువును సవరించి, 1956 లో ఆయన పరీక్షకు హాజరుకావడానికి వీలును యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ శ్రీ కె. యం. మున్షీ కలిగించారు.

అలహాబాద్ యూనివర్సిటీలోని ఏ కాలేజీలోనైనా చేరి చదువుకోడానికి కూడా ఆయనకు అవకాశ మేర్పడింది.

మార్చి 3 వ తేదీన కాన్వొకేషన్ జరిగినప్పుడు ఛాన్సలర్‌కు వ్యతిరేకంగా నిర్వహించబడిన ప్రదర్శనాలలో పాల్గొన్నందుకు ఈ విద్యార్థిపై అధికారులు ఇట్టి చర్య గైకొన్నారు. దానిని ఇప్పుడు ఛాన్సలర్ సవరించారు.

బాగ్దాద్ ఒడంబడికలో ఇరాన్ ప్రవేశాన్ని ధృవపరుస్తున్న బిల్లును ఇరాన్ సెనేట్ విదేశాంగ వ్యవహారాల సంఘం ఆమోదించబడింది.



డేరాడూన్‌లో అక్టోబర్ 6 వ తేదీన ఎస్సెన్షియల్ ఆయిల్స్, ఆరోమాటిక్ కెమికల్స్‌పై ఇష్టాగోష్ఠి సమావేశం జరిగిన సందర్భంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది. ఈ ఎగ్జిబిషన్‌లోని లివర్ బ్రదర్స్ వారి స్టాల్‌ను ఇండియా వ్యవసాయశాఖామంత్రి డాక్టర్ పంజాబ్‌రావ్ దేశముఖ్ సందర్శించారు

"గోవాలో సత్యాగ్రహం కొనసాగి తీరాలి"

ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గ తీర్మానం

(మన విలేకరి)

మైసూర్, అక్టోబర్ 16—గోవా విమోచనోద్యమానికి దూరంగా వుండడానికి కాంగ్రెసుపార్టీచేసిన నిర్ణయంపట్ల, గోవాలో భారతీయుల సత్యాగ్రహం నిషేధించే భారత ప్రభుత్వ విధానంపట్ల విచారం ప్రకటిస్తూ అఖిల భారత ప్రజా సోషలిస్టు పార్టీ కార్యవర్గం నేడిక్కడ ఒక తీర్మానం ఆమోదించింది.

"గోవాపై సాయుధ చర్యకు సమానమైనది సమూహ సత్యాగ్రహం. పోర్చుగీసు స్థావరాల దాస్య విముక్తికై సత్యాగ్రహం జరపడానికి భారతీయులకు గల హక్కును ప్రభుత్వం భంగపరచరాదు" అని కూడా తీర్మానంలో పేర్కొన్నది.

సత్యాగ్రహం కొనసాగించడానికై గోవా విమోచన సహాయక సమితి, గోవా జాతీయ కాంగ్రెస్ చేసిన నిర్ణయాన్ని బలపరచింది. ప్రజాభిప్రాయపు ఒత్తిడి వల్ల, గోవా విమోచన త్వరితగతిని సాధించబడడానికి వీలుగా భారత ప్రభుత్వం తన విధానాన్ని పునర్విమర్శించుకోగలదనే ఆశాభావాన్ని కూడా ప్రకటించింది.

గోవాలో తిరిగి సత్యాగ్రహం

పీటర్ అల్వారెస్ ప్రకటన

మైసూర్, అక్టోబర్ 16— గోవా విమోచన సమితి త్వరలో గోవాలో తిరిగి సత్యాగ్రహం ప్రారంభించగలదనీ, తద్వారా సత్యాగ్రహంపట్ల భారత ప్రభుత్వ విధానం మారడానికి ఒత్తిడి చెయ్యగలదనీ సమితి అధ్యక్షుడు మిస్టర్ పీటర్ అల్వారెస్ ఈ రాత్రి టౌన్‌హాల్‌లో జరిగిన పెద్ద బహిరంగసభలో ప్రసంగిస్తూ పేర్కొన్నాడు.

భారతదేశంనుంచి విదేశపాలకులను తరిమివేయడానికి సత్యాగ్రహం విశిష్టమైన ఆయుధమని చెప్పిన ప్రధాని నెహ్రూ ఇప్పుడు ఎందుకు తన అభిప్రాయాన్ని మార్చుకొన్నారని ప్రశ్నించారు. గోవాపై అఖిలభారత కాంగ్రెస్ తీర్మానం సాలజార్ పూర్వపు దుష్కృత్యాలను మరింత దారుణంగా కొనసాగించడానికి అవకాశమిచ్చినదని విమర్శించారు.

6,50,000 మంది గోవన్లలో 3,000 మంది అరెస్టు చెయ్యబడినారనీ, దాదాపు 150 మందికి శిక్ష విధించబడిందనీ మిస్టర్ అల్వారెస్ తెలియజేశారు. గోవా విమోచనోద్యమాన్ని బలపరచవలసిందిగా భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ధనమిచ్చి, సత్యాగ్రహులను పంపి తోడ్పడినందుకు మైసూర్ ప్రజలకు కృతజ్ఞత తెల్పారు.

ఆచార్య జె. బి. కృపలానీ, శ్రీ అశోక మెహతా, ఇతర పి. ఎస్. పి. నాయకులు కూడా సభలో ప్రసంగించారు.

'గోవనులే సత్యాగ్రహం జరపాలి'

కాంగ్రెస్ తీర్మానంపై శ్రీమతి ఇందిరా గాంధి వివరణ

బొంబాయి, అక్టోబరు 16—పోర్చుగీసు స్థావరాలలోని ప్రజలు వలసపాలన నుంచి విముక్తి పొందడానికై తమ ప్రాంతాలలో కృషి సాగిస్తే వారికేదీ అడ్డగించలేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు శ్రీమతి ఇందిరాగాంధి నేడిక్కడ గోవన్ మహిళా మహాసభలో ప్రసంగిస్తూ పేర్కొన్నది.

పరతంత్ర్యం నుంచి విముక్తి పొందడానికై గోవనులు సాగించే పోరాటానికి భారతీయులు అండదండలుగా నిలచి వున్నారని చెప్పింది.

ఆమె ఇంకా యిలా పేర్కొన్నది:

"గోవాలో భారతీయులు సత్యాగ్రహం చెయ్యడంవల్ల గోవా సమస్య పరిష్కారం కాదనే అభిప్రాయంతోనే భారతీయుల సత్యాగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ఆమోదించలేదు. అంతేకాక, అంతర్జాతీయ సమస్యలను శాంతియుత సంప్రతింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే ఇండియా సిద్ధాంతానికి గోవాలో భారతీయుల సత్యాగ్రహం విరుద్ధమైనది.

"గోవనులే పోర్చుగీసు స్థావరాలలో సత్యాగ్రహంద్వారా ఇతర ప్రజాస్వామిక విధానాల ద్వారా స్వాతంత్ర్యోద్యమం సాగించడం ఒక్కటే సముచితమైనది."

ఇండియా విదేశాంగ విధానానికి గోవా అగ్నిపరీక్ష వంటిదని కూడా ఆమె అన్నది.

శ్రీమతి ఇందిరా గాంధి తన ప్రసంగంలో రష్యా పర్యటన గురించి ప్రస్తావించింది. రష్యాలో ప్రపంచ సంఘటనలు గురించి కొత్తగా వార్తలు ప్రచారంకావని, రష్యను ప్రజలకు-ముఖ్యంగా పిల్లలకు ప్రపంచ సమస్యలు గురించి పూర్తిగా తెలియదనీ, యదార్థం కూడా తెలియదనీ చెప్పింది.

తీర్మానాలు

గోవనులు వైదొలగిపోవలసిందని పోర్చుగీసువారిని కోరుతూ, రాజకీయ ఖైదీలపట్ల, సత్యాగ్రహులపట్ల పోర్చుగీసువారు క్రూరంగా ప్రవర్తిస్తున్నందుకు నిరసన తెల్పుతూ సభలో తీర్మానాలు చెయ్యబడినవి.

భోజన సమయంలోను, పండ్లు, దేవలు, వెన్న, కోసుకోడానికి వుపయోగించబడే చాకులకు ప్రమాణాలు నిర్ణయించి, వాటిని గురించి ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి ప్రమాణీకరణ సంస్థ విడుదల చేసినట్లు ఆ సంస్థ ఒక పత్రికా ప్రకటన చేసింది.

గోవాలో పాక్ ప్రతినిధి కార్యాలయం ఏర్పాటు

సుహ్రావర్ది చర్చలుజరప లేదట

కరాచీ, అక్టోబర్ 16— మిస్టర్ హెచ్. ఎస్. సుహ్రావర్ది ఇటీవల గోవాలో పర్యటించడానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎట్టి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడిక్కడ ప్రకటించారు.

గోవాలో పాకిస్తాన్ ప్రతినిధి కార్యాలయం ఏర్పాటుచేయడం విషయమై గోవా గవర్నర్-జనరల్‌తో మిస్టర్ సుహ్రావర్ది చర్చించినట్లు లిస్బన్ నుంచి వెలువడిన వార్తలు నిజం కావని ఆయన అన్నాడు.

ఇంకా యిలా వివరించాడు:

"ఇండియాతోను, పోర్చుగల్‌తోను పాకిస్తాన్ స్నేహంగా వుంటున్న విషయం మరచిపోరాదు. ఈ రెండు దేశాలతో మైత్రి ఇంకా కొనసాగించబడుతున్నది.

"కరాచీలో పోర్చుగీసు ప్రభుత్వ ప్రతినిధి వున్నందువల్ల పోర్చుగల్‌లో తమ ప్రతినిధిని నియమించడానికి పాకిస్తాన్ సిద్ధాంత రీత్యా అంగీకరించి వున్నది. అయితే, ఈ నియామకం అనేక విషయాలపై - ఆర్థిక పరిస్థితి, తగిన వ్యక్తి లభ్యం కావడం వంటి విషయాలపై ఆధారపడి వుంటుంది."

లండన్, అక్టోబర్ 13—చైనీస్ సినిమా పక్ష పత్రిక "పాపులర్ సినిమా" ప్రస్తుత సంచిక అక్టోబర్ 17 నుంచి చైనీస్ నగరాలలో ప్రారంభంకానున్న భారత సినిమా వారోత్సవాన్ని గురించి విపుల ప్రచారమిస్తూ అనేక వ్యాసాలను, చిత్రాలను ప్రకటించినట్లు నేడు పెకింగ్‌నుంచి "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" పేర్కొన్నది.

రాజమండ్రిలో రంపపు మిల్లు

స్థాపనకు ఢిల్లీ ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 16—ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు అప్పులను, ఒక గ్రాంటును మంజూరు చేసింది.

ఆంధ్ర రాష్ట్రంలో పాదరక్షల ఉత్పత్తి శిక్షణ కేంద్రం స్థాపనకు 1,04,000 రూపాయలు అప్పుగా మంజూరు చేయబడింది.

విజయవాడలో చర్మ పరిశ్రమ (మోడల్) కేంద్రాన్ని ప్రారంభించడానికి 1000 రూపాయలు అప్పుగాను, 6000 రూపాయలు గ్రాంటుగాను యివ్వబడింది.

రాజమండ్రిలో కలప కోత మిల్లు నెలకొల్పాలని ప్రతిపాదించబడింది. ఇందు నిమిత్తం 52,500 రూపాయలు అప్పుగా మంజూరు చెయ్యబడింది.

పారిశ్రామికాభివృద్ధితో కొత్త సాంఘిక సమస్యలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 14—ఆగ్నేయ ఆసియా దేశాలలో పారిశ్రామికాభివృద్ధి మూలాన రూపొందగల సాంఘిక సమస్యలను పరిశీలించి తెలుసుకొనడానికిగాను, ఇండియా ప్రభుత్వం సహకారంతో అంతర్జాతీయ విజ్ఞాన సమితివారు కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించగలరని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది.

ఈ ప్రాంతంలోని విశ్వవిద్యాలయ పరిశోధక సంస్థల సహకారంతో కొంతమంది శాస్త్రజ్ఞులకు ఈ కేంద్రంలో తర్ఫీదు ఇస్తారు. ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మూడు సంవత్సరాలవరకు దీనిని అంతర్జాతీయ విజ్ఞాన సమితివారు నిర్వహిస్తారు.


మీ పెన్ను అత్యుత్తమంగా రాయాలంటే
పార్కర్
క్వింక్
వాడండి!
సాల్వ్-ఎక్స్
గల సిరా
ఇది ఒక్కటే
మీ పెన్నులో యిబ్బందిపెట్టే తొందరలను క్వింక్ సిరా మాత్రమే వాడుటచే తప్పించుకోవచ్చును. క్వింక్ సిరాలోగల సాల్వ్-ఎక్స్ అనే విశేష పదార్థము రాస్తూంటేనే మీ పెన్నుని శుభ్ర పరుస్తుంది. పెన్ను పూడుకొనిపోవుటను ఆపును. జిగురు అంటుకొనుటను నిలుపును మరియు ఆమ్లము వలన కలిగే అరుగుదల నుండి పెన్నును కాపాడును. పార్కర్ క్వింక్ సిరా 6 ఆకర్షణీయమైన రంగులలో దొరకుతుంది.
ధర
పార్కర్ పెన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్
పి. బి. బాక్స్ 51, మద్రాసు-1
ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: ప్యారీ అండ్ కంపెనీ లిమిటెడ్
డేర్ హౌస్, మద్రాసు-1

1898 నుంచి లూబ్రికేషనులో స్పెషలిస్టులు
కాస్ట్రోల్ మోటార్ ఆయిల్స్
కాస్ట్రోల్ గేర్ ఆయిల్స్
కాస్ట్రోలీస్ గ్రీసులు
కాస్ట్రోలిక్ బ్రేక్ ఫ్లూయిడ్
వేక్‌ఫీల్డు ఇండస్ట్రియల్ లూబ్రికెంట్లు
వేక్‌ఫీల్డు కాస్ట్రోల్ "సి ఆర్" (హెవీ డ్యూటీ ఆయిల్స్)
వేక్‌ఫీల్డు మెకానికల్ అప్లయన్సెస్
వేక్‌ఫీల్డు హైడ్రోస్టాటిక్ లూబ్రికేటర్స్
వేక్‌ఫీల్డు లూబ్రికేషన్ మెంటు
సి. సి. వేక్‌ఫీల్డు & కంపెనీ లిమిటెడ్
(ఇంగ్లండులో స్థాపింపబడింది)
హెడ్డాఫీసు: బొంబాయి. బ్రాంచీలు ఇండియా అంతటా

"గాంధీజీ ఆశయసిద్ధికి ఇంకా ఎంతో కృషి జరగాలి"

ఉత్సాహంతో ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి సూచన

నెల్లూరు అక్టోబర్ 13—"మనకు సిద్ధించిన రాజకీయ స్వాతంత్ర్యంతో గాంధీజీ ఆశయాలు నెరవేరలేదు. మహాత్ముని లక్ష్యసాధనకు రాజకీయ స్వాతంత్ర్యం ప్రథమ సోపానం మాత్రమే" అని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నిన్న సాయంత్రం ఇచ్చట మున్సిపాలిటీవారి 'స్వతంత్ర విహార్' పార్కులో గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ చెప్పారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు:

"దేశంలోని దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత నిర్మూలింపబడి, సమానత్వం నెలకొల్పబడే వరకూ బాపూజీ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రబోధములు విజయవంతమైనట్లు భావించుటకు వీలులేదు.

"ఈ మహత్తర లక్ష్యసాధనకు రైతులు, విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, ప్రజలు యావన్మంది దీక్షతో చిత్తశుద్ధితో పాటుపడవలసిన అగత్యం ఎంతైనా కలదు. నిరాశ, నిస్పృహలకు తావివ్వకుండా పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనాలి."

ప్రత్యేకంగా నిర్మించబడి, అలంకరించబడిన పందిరిలో ఈ ఆవిష్కరణోత్సవ కార్యక్రమం పురపాలక సంఘాధ్యక్షుడు శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారి స్వాగత వచనములతోను, కుమారి పి. వి. సుబ్బులక్ష్మిచే ఆంధ్ర మాతా స్తవముతోను ప్రారంభమైనది. సభకు జిల్లా అధికారులు, ప్రముఖులు దాదాపు 10 వేల మంది ప్రజలు వచ్చారు.

సభాధ్యక్షుడు శ్రీ సుబ్బారెడ్డిగారు ముఖ్యమంత్రికి స్వాగతం చెబుతూ పట్టణానికి అత్యవసరమైన మంచినీరు సరఫరా, మురుగునీటి సౌకర్యాల ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు లోబడి సిద్ధంగా వున్నవని, అవి రెండవ పంచవర్ష ప్రణాళికలోనైనా చేర్పించుటకు శ్రీ గోపాలరెడ్డిగారు శ్రద్ధ వహించవలెనని కోరారు. అదిగాక ఈ సంవత్సరంలో ఖర్చుగాని ద్రవ్యం 85 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాపసుచేయనున్నదని, దానినుండి కనీసం 45 లక్షలు ఈ మున్సిపాలిటీ మంచినీటి సరఫరా అభివృద్ధికిగాను ఇప్పించవలసిందిగా ప్రత్యేకంగా కోరారు. పట్టణం మధ్యలో పోతున్న ఇరిగేషన్ కాలువలకు రివెట్‌మెంట్ పథకం మంజూరుచేస్తూ వాటి గట్లపై అక్కాయిపే మునిసిపాలిటీకి సంక్రమింపచేసినట్లు ఉత్తర్వులు ఇచ్చులాగున చూడవలసినదిగాకూడా కోరారు.

తర్వాత, ఈ పార్కు విషయం ప్రస్తావిస్తూ భారత స్వాతంత్ర్యసిద్ధి రోజున ఈ పార్కుకు శంకుస్థాపన చేయబడినదని, దీని అభివృద్ధికి తాము వ్యతిరేకులమని దుష్ప్రచారంకూడా జరిగినదంటూ, మునిసిపాలిటీకి లాభదాయకంగా దీనిని సరిదిద్దమోచనామని [illegible] వ్యతిరేకించే ఉద్దేశం తమకెప్పుడూ [illegible]. త్వరలో సర్దార్ పటేల్, [illegible] నెహ్రూ విగ్రహములను కూడా [illegible] తాము సంకల్పించా[illegible] తెలియజేశారు:

[illegible] రామచంద్రయ్యగారు [illegible] విగ్రహములకు మండ[illegible] నిర్మించుటకుగాను రు 1,500 లు విరాళమిచ్చుటకు వాగ్దానం చేశారు.

అనంతరం శ్రీ గోపాలరెడ్డిగారు యిలా ప్రసంగించారు:—

"నేడు అందరికీ సుదినం. చరిత్రాత్మకమైన భారత స్వాతంత్ర్యసిద్ధి రోజున పునాది వేయబడిన ఈ పార్కు అభివృద్ధిలో కారణాంతరముల వల్ల విలంబన జరిగినప్పటికీ, నేటికి సుందర నందనోద్యానవనంగా రూపొందుట సంతోషదాయకమైన విషయం.

"ఇట్టిచోట మహాత్మా గాంధీ విగ్రహమొకటి స్థాపించుటకు సంకల్పించుట కూడా ఉదాత్తమైన విషయం. దీనికి సమీపంలోనే వారిది మరొక విగ్రహం ఉన్నది. ఈ రెండింటిని ఆవిష్కరించే భాగ్యం నాకు దక్కింది.

"గాంధీజీని కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలిగారు. మహాత్ముడు కేవలం రాజకీయ నాయకుడే కాదు. ఆధ్యాత్మిక వేత్త. మానవోత్తముడు. యుగపురుషుడు. నిద్రాణమై వుండిన భారత జాతిని ఉత్తేజపరిచి సత్యాహింసలు ప్రాతిపదికగా బ్రిటిష్ పరిపాలకులతో తలపడిన కర్మయోగి, స్వార్థరహిత సేవ అంటే ఏమిటో దేశీయులకు బోధించాడు. పరదాస్య విముక్తికిగాను వారుచేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోగలదు. కాని అంతటితో ఆయన ఆశయములు సిద్ధించలేదు. ఆర్థిక స్వాతంత్ర్యము, సమానత్వము సిద్ధించినదే ఆయన ఆత్మకు కూడా శాంతి ఉండదు.

"బాపూజీ వారసుడైన ప్రధాని నెహ్రూ భారతదేశమునకే గాక ఆసియాఖండ మంతటికీ నాయకత్వంవహిస్తూ, ప్రపంచశాంతికి పాటుబడుచున్నారు. ఒక విధంగా చూస్తే నెహ్రూ, గాంధీజీని మించిపోయాడా అని కూడా తోస్తున్నది. గాంధీజీ జాతి స్వాతంత్ర్యంకొరకు పాటుబడగా, నెహ్రూ అంతర్జాతీయ రంగంలో శాంతి, సౌభ్రాతృత్వముల కొరకు, విశ్వ మానవ కల్యాణమునకు కృషిచేస్తున్నారు."

తర్వాత ముఖ్యమంత్రి దేశంలో అమలు జరుగుచున్న వివిధ అభివృద్ధి ప్రణాళికలను గూర్చి ముచ్చటిస్తూ యిలా చెప్పారు: "దేశంలో అభివృద్ధికరమైన మార్పులు వస్తున్న సమయంలో అట్టి పరిణామమును ఆశించిన బాపూజీ మన మధ్య లేకపోవడం విచారకరమైన విషయం. కాని, ఈ ప్రణా[illegible] బాపూజీ [illegible] మనకు [illegible].

"మొదటి పంచవర్ష ప్రణాళిక క్రింద 2,300 కోట్లు—ఖర్చు [illegible]. కేంద్ర ప్రభుత్వం, ప్రణాళికా[illegible] అభివృద్ధి [illegible] కలాపాలకు ఎక్కువ మొత్తాలు కేటాయించు [illegible]

స్టేట్ ఇన్సూరెన్సు డిస్పెన్సరీకి ప్రారంభోత్సవం

ఏలూరులో అబీద్ అలీచే

ఏలూరు, అక్టోబర్ 14—ఆంధ్రలో కార్మికులకు భీమా సౌకర్యం కలిగించే నిమిత్తం ప్రభుత్వం మంజూరుచేసిన పథకాన్ని అనుసరించి యిక్కడి గాంధీనగరంలో ఏర్పాటు చేసిన స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీకి ఇటీవల కేంద్రప్రభుత్వ డిప్యూటీ మంత్రి అబీద్ ఆలీ ప్రారంభోత్సవం చేశారు.

అబీద్ ఆలీ రాష్ట్ర కార్మిక మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారితో కలిసి విశాఖపట్టణం నుంచి విజయవాడ వెడుతూ ఇక్కడ దిగారు.

ఏలూరు రైల్వే స్టేషన్‌వద్ద శ్రీ అబీదాలీ, లచ్చన్నగార్లకు శ్రీయుతులు కొమ్మారెడ్డి సూర్యనారాయణ యం. పి., జిల్లా కలెక్టర్ యం. ఆర్. పాయ్, జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు అల్లూరి బాపినీడు, ఉపాధ్యక్షులు జి. గంగరాజు, కార్యదర్శి మాలే వేంకటనారాయణ, అసెంబ్లీసభ్యులు ఎస్. కె. వి. కృష్ణావతారం, డాక్టర్ యం. రంగయ్య, కీర్తి బ్రహ్మయ్య, సి. హెచ్. వి. మూర్తిరాజు, టి. వి. రాఘవులు, పి. కోదండరామయ్య, జిల్లా వైద్యశాఖాధికారి సి. బి. ఎతిరాజులు, చెయిర్మన్ దామరాజు వెంకట్రావు, వైస్ చెయిర్మన్ రాజనాల గోపాలరావు నాయుడు, వీరమాచనేని వెంకటనారాయణ, కమ్ముల మాణిక్యం, మునిసిపల్ కమిషనర్ బషీరు అహమ్మద్, జిల్లాప్లానింగ్ ఆఫీసర్ పి. సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ జె. ఎల్. నరసింహంగార్లు ఇంకా చాలామంది కాంగ్రెసు పెద్దలు, అధికార్లు స్వాగతమిచ్చారు.

పార్లమెంటు సభ్యులు శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణగారు శ్రీయుతులు అబీద్ ఆలీ, లచ్చన్నగార్ల గౌరవార్థం అల్పహారవిందు చేశారు.

అల్పహారం స్వీకరించి శ్రీ అబీద్ ఆలీగారు కారులో విజయవాడకు బయలుదేరి దారిలో నూతనంగా ఏర్పాటుచేయబడిన స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీకి లాంఛనంగా ప్రారంభోత్సవంచేసి డిస్పెన్సరీ చక్కగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు.

నిన్న వుదయం కలకత్తా మెయిలులో ప్రయాణం చేస్తున్న ఆంధ్రరాష్ట్ర ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకట్రావు, స్థానిక సంస్థల శాఖామంత్రి శ్రీ ఏ. బి. నాగేశ్వరరావుగార్లకు ఏలూరు పురప్రముఖులు, కాంగ్రెసు పెద్దలు, వర్కర్లు, పైన ఉదహరించిన ఉద్యోగస్థులు, జిల్లా మద్యపాన నిషేధశాఖోద్యోగి శ్రీ డి. వి. ఎల్. రాయ్‌గారు, పోలీసుశాఖవారు శ్రీయుత మాగంటి బాపినీడుగార్లు స్వాగత మిచ్చి వీడ్కోలు యిచ్చారు.

గ్రంథాలయాల అభివృద్ధి

రాష్ట్రాలకు [illegible]

కర్నూలు, అక్టోబరు 14— రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక గ్రంథాలయాలకు గ్రాంట్లు ఇచ్చిన సందర్భంలో సబ్‌వెన్షన్లు యివ్వబడగలవని కేంద్ర ప్రభుత్వం హామీ నిచ్చినట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి, జిల్లా గ్రంథాలయాలకు గ్రాంట్లు యివ్వబడిన సందర్భాలలో సబ్‌వెన్షన్లు పొందడానికి అవకాశాలు గలవని ప్రకటించబడింది.

ప్రస్తుతం మునిసిపాలిటీలు, పంచాయతీలు లైబ్రరీసెస్సును వసూలు చేస్తున్నవి. లైబ్రరీ సెస్ ద్వారా వసూలు చెయ్యబడిన మొత్తం మేరకు స్థానిక లైబ్రరీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేస్తున్నది.

పలసినదిగా కోరుతున్నారు. కాని, ద్రవ్య వసతిని గుర్తు పెట్టుకున్నపుడు అడిగినంత యివ్వ లేదని ఫిర్యాదులు చేయడంలో లాభం లేదు. వరదల నివారణ పథకం క్రింద ఆంధ్ర రాష్ట్రానికి 12½ కోట్లు కేటాయించబడినది. ఇందులో 4 కోట్లు సోమశిలకు ప్రత్యేకించబడగలదు."

తమ ప్రసంగం ముగిస్తూ శ్రీ గోపాలరెడ్డిగారు, త్వరలో ఈ ఉద్యానవనం శోభాయమానంగా విలసిల్లగలదని, అదేవిధంగా మన రాష్ట్రంకూడా వృద్ధిపొందగలదని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ వారి కోర్కెలు, అవసరములు సానుభూతితో పరిశీలించగలమనికూడా అన్నారు.

తర్వాత కళానంద సంఘంవారిచే నాట్య, నృత్య ప్రదర్శనాలు జరిగినవి. శ్రీ సుబ్బారెడ్డిగారి వందన సమర్పణతోను, కుమారి సుబ్బులక్ష్మిచే జాతీయ గీతం ఆలాపనతోను కార్యక్రమం ముగిసింది.

నిన్న మధ్యాహ్నం గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో శ్రీ గోపాలరెడ్డిగారు మద్రాస్ నుంచి యిచ్చటికి రాగానే స్టేషన్‌వద్ద ఘనమైన స్వాగతం యివ్వబడింది. జిల్లా కలెక్టర్ శ్రీ యం. వి. రాజారావు, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంటు శ్రీ యస్. యస్. యస్. రెడ్డి, యితర జిల్లా అధికారులు, శాసన సభ్యులు శ్రీ పంగులూరి కోదండరామిరెడ్డి, షేక్ మౌలానా సాహెబ్‌గారు, మున్సిపల్ చెయిర్మన్ శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు, వైస్-చెయిర్మన్ జనాబ్ [illegible] ఖాన్ గారు, పురప్రముఖులు శ్రీ [illegible] రామిరెడ్డి, శ్రీ [illegible] రెడ్డిగార్లు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రముఖులు, [illegible] వివిధ సంస్థలవారు ముఖ్యమంత్రికి స్వాగతం [illegible] పూలమాలలు వేశారు.

[illegible]



ఇటీవల కలకత్తాలో జరిగిన రాష్ట్రేతర ఆంధ్ర మహాసభలో ఉపన్యసిస్తున్న సభాధ్యక్షుడు శ్రీ కొత్త రఘురామయ్యగారు

విదేశాలకు పొగాకు ఎగుమతికి వసతులు

అదనపు పన్ను వేస్తే రైతు దెబ్బతినగలడని గుంటూరులో శ్రీ రఘురామయ్య హెచ్చరిక

గుంటూరు, అక్టోబర్ 16—"లండన్‌లో వర్జీనియా పొగాకు ధరలు తిరుగుముఖమైనట్లు వార్తలు వస్తున్నవి. ఇటువంటప్పుడు ఎగుమతి దశలో పుట్టికి 30 రూపాయల చొప్పున రేటు పెంచితే మన సరుకు గిరాకీ తగ్గి ఆదాయం పడిపోయే ప్రమాదం వుంది. అందువల్ల విదేశాలకు ఎగుమతి కావలసిన పొగాకుపై అదనపు పన్నులభారం వేయరాదు" అని పార్లమెంటు సభ్యులు శ్రీ కొత్త రఘురామయ్యగారు యిక్కడ జరిగిన ఆంధ్రదేశ పొగాకు రైతుల మహాసభకు అధ్యక్షత వహించిన సందర్భంలో చెప్పారు.

ఆయన తన ఉపన్యాసంలో యింకా ఇలా తెలియజేశారు:

"వర్జీనియా పొగాకు తెలుగు దేశములోనే నూటికి 95 పాళ్ళు పండు. సాలీనా సుమారు రెండు లక్షల యకరాలలో పదికోట్ల పౌనుల తూకం దిగుబడి అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంవారు విధించిన పన్ను సుమారు ఎకరానికి 20 రూపాయలకు తక్కువ లేకుండా వచ్చు. మిగిలిన అన్ని పన్నులను భరించగా ఎకరా ఒకిటికి యిరవై రూపాయలు విధిస్తున్నప్పుడు సహజంగా ప్రభుత్వ సభ్యులకు వర్జీనియా పొగాకు రైతుల ఆర్థిక స్తోమతను గురించి ఉన్న దురభిప్రాయమే కారణమని మన మూహించవచ్చును. అందువలన మన నిజస్థితిని గురించి మీకు వివరించక తప్పదు.

"సాధారణంగా ఏ యితర పంటలకు అనువుగాని, ఒక వేళ అనువైనా బొత్తిగా గిట్టుబాటుగాని మెట్ట ప్రాంతాలలోనే హెచ్చుగా ఈ వర్జీనియా పొగాకు పండిస్తున్నారు. దుక్కులకు, పొగ విత్తనాలకు, నారుకు, ఎరువులకు, మొక్క వేతకు, కలుపు, పైపాటు, ఆకు విరుపు, అల్లకం, క్యూరింగు, బ్యారను కట్టడం మరమ్మతులకు, బొగ్గుకు, గ్రేడింగుల నిమిత్తం. పంట సమంగా ఉన్నా, లేకపోయినా తప్పని ఖర్చు. అపైన గాలిపాటువల్ల, వర్షాభావంవల్ల, అతివృష్టివల్ల అనిశ్చిత పరిస్థితులు లేర్పడి పూర్ణంగా అమ్మకం చేతికి వచ్చేవరకు ఎంతో ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది. దీనికి తోడు అమ్మకంలో తగు రక్షణలు రైతులకు పూర్తిగా ఏర్పడనందున సరుకు నిల్వచేసుకొనే అవకాశము గాని, తగు పెట్టుబడిగాని లేనందున ఎప్పటి మార్కెటులో అప్పుడు సరుకు విడుదల చేయక తప్పదు. మార్కెటు పరిస్థితి విదేశాల అవసరాలపైన, దేశంలోని ప్రధాన పారిశ్రామికులపైన ఆధారపడి ఉన్నందువల్ల నికరమైన సాలుసరి ఆదాయం రైతులకు ఉన్నదని ఎవ్వరూ చెప్ప సాహసించలేరు. పుట్టికి మేలిరకమునకు కొద్ది కిత్తాలలో పలికే 800 రూపాయల రేటు ఏనికిదీ వల్ల ఈ పంటకు సంబంధంలేని యితరులు అదే రైతు పుట్టికి పది రూపాయల చొప్పున గూడ గతిలేక విక్రయించే సందర్భం గమనించుటలేదు. అందువల్ల రైతులకు సగటు క్రయధర చాలా తగ్గుతుందని అందుకను గుణంగానే ప్రధాన పారిశ్రామికులు కొనుగోలుచేసే ఆచారమని, ఆరీత్యా కాలమానం బాగుండి పంటలు సరిగా పండినయెడే కొంత గిట్టింపు కాగలదని, ఆ కొద్దీ పండని సంవత్సరాలకు అర్పితమై చాలామంది ఋణబాధలలో వున్నారని చెప్పక తప్పదు.

"ఈ యథార్థం కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం యిదివరకే గుర్తించినవి. గత సంవత్సరం మన కేంద్రమంత్రి టి. టి. కృష్ణమాచారిగారి సమక్షమున మన పరిస్థితులను మనం నివేదించుకొంటిమి. మన రాష్ట్ర ప్రభుత్వంకూడా పొగాకు లోకం చాలా ఆందోళనకరస్థితిలో వున్నదని గుర్తించి ఒక వైపు [illegible] తగ్గింపుకు, మరొకవైపు మార్కెట్ల అన్వేషణకు సిఫారసు చేసినది. మన కేంద్రమంత్రి కృష్ణమాచారిగారి ప్రత్యేక శ్రద్ధవల్ల వరుసగా నిశ్చితమైన ఒప్పందంతో పొగాకును సంబంధించిన ప్రత్యేక ప్రయత్నాలు సాగినవి. ప్రభుత్వ ప్రయత్నంతో రాయబారి వర్గమును గూడ పంపి మార్కెట్ల నన్వేషించినారు. ఎక్సైజు పన్ను లోగూడ పొగాకు క్రయమును ప్రోత్సహించేరీతిగా కొంతవరకు తగ్గింపులు చేసినారు. పలుదేశాలలో పొగాకు [illegible] మార్కెట్లను అన్వేషిస్తూ ఉన్నారు. [illegible] ఫలితములు [illegible] కార్యక్రమమును యేర్పాటు చేసి [illegible]

మునుగడించుటకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వారికి మన మెంతగానో కృతజ్ఞులం. ఎంతో సాయము చేయవలసివచ్చిన కిష్టదశలో వున్న పొగాకు రైతులు గత మూడు సంవత్సరాలు వరుసగా నష్టపడినందువల్ల అదనపు పన్నుల భారము వహించలేరు. ఈ కొనుగోలు పన్ను భారము, ఆ పన్ను క్రయముపైన విధించబడినందువల్ల వెన్వెంటనే సరుకు విడుదల చేయక తప్పని స్థితిలోనున్న రైతుల పైననే బడుట సహజం.

"వర్జీనియా పొగాకువల్ల విదేశాలనుండి యేటా సుమారు యిరవై కోట్ల రూపాయలు మనకు లభిస్తున్నవి. ప్రపంచ మార్కెట్టులో చలామణీ కావటానికి సరసమైన ధర ఒక ప్రధానమైన అంశం. అమెరికా, రొడీషియా దేశాలవారు నిరంతర కృషితో ప్రభుత్వాల ఆర్థిక సాయముతో, [illegible] చేస్తున్న పోటీని ఎదుర్కొనడానికి సాధనం పెద్దపైసంత సరసమైన వెలలకు మనసరుకు విక్రయించ గలగాలి. ఇప్పుడే లండను మార్కెట్టుతో ధరలు తిరుగుముఖమైనట్లు తెలుస్తున్నది. దానికితోడు ఎగుమతి దశలో పుట్టికి 30 రూపాయలు అదనంగా రేటు పెంచితే మనసరుకు గిరాకి ప్రపంచ మార్కెట్టులో విదేశాల రాబడిగూడ తగ్గే ప్రమాదమున్నది. అందువల్ల విదేశాలకు ఎగుమతి కావలసిన పొగాకుపై ఎట్టి పరిస్థితులలో అదనపు పన్నుల భారము పడకుండ కాపాడవలసిన బాధ్యత మన ప్రభుత్వముపై నున్నది.

"వర్జీనియా పొగాకు పంటకు అమ్మకంవల్ల వచ్చిన సొమ్మునుండి రైతులు హెచ్చుభాగం కూలిక్రింద, బేరను కట్టుబడి, మరమ్మతులకు బొగ్గుకుఖర్చు చేయవలసి వస్తున్నది. ప్రభుత్వము కార్మికులకు జీవన ప్రమాణం పెంచటానికి చేస్తున్న వివిధ ప్రయత్నాలు, చట్టాలను అనుసరించి కూలి రోజువారి రేటు హెచ్చక తప్పదు. బేరను పరికరాలకు బొగ్గుకు ధరలు తగ్గుముఖం చూపలేదు. ఖర్చు తగ్గించే ప్రయత్నంలో రైతుకు ఏ దిక్కు చూచినా జాగా చిక్కటంలేదు. గిట్టుబాటు కాక ఇతర పంటలకు మళ్ళనలసివస్తే యితర ధాన్యాలకు గూడ మాంద్యపు పరిస్థితి లేర్పడినవి. వ్యాపారపు పంటలను ప్రోత్సహించ దేశములో సాగుబడిలో నున్న భూమిని ఇతర పంటలకు సర్దుబాటు చేయగల ప్రణాళికను గురించి యోచించు సమయము అవసరమైనది. అట్టి పరిస్థితులలో వర్జీనియా పొగాకు పండల [illegible] ఫలితములు కలుగనున్న చర్యలను అవలంబించుటకు పూర్వము ప్రభుత్వం పూర్తిగా యోచన చేయవలసివున్నది.

"స్వరాజ్యసిద్ధి అనంతరం నిర్మాణ ప్రణాళికలను పెద్దఎత్తున సాగింపడానికి మన ప్రభుత్వం సంకల్పించినది. పన్నులు లేకనే ఏమియు జరుగగలవన్న భ్రమ యేమాత్రం లేదు. [illegible] తరుగుదలతో మన ప్రభుత్వం సతమత మవుతున్నది. మన ప్రభుత్వం ఈ లోటును పూరించుటానికి ఆతురత చెందటం సహజం. బాధ్యత గలిగిన పౌరులవలెనే ప్రభుత్వ సమస్యలను [illegible] మనం [illegible] అవసరం. అదే దృష్టితో ఈ కొనుగోలు పన్నును [illegible] విచారించి తగు సూచనలు చేయవలసిందిగా సభాసదులను [illegible] ఆంధ్ర ప్రభుత్వం గూడా [illegible] ముఖ్యమైన రైతులను [illegible] దిగజారిపోకుండ సహాయపడుటకు [illegible] ఆదాయానికి సధానాలు [illegible] మనకు."

ఆహ్వాన సంఘ అధ్యక్షోపన్యాసం

ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ జె. నరసింహా[illegible]గారు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం చెబుతూ ఇలా ప్రసంగించారు:

"ఇక మన మహాసభకు అధ్యక్షతవహించుటకు దయతో అంగీకరించి విచ్చిన మన నాయకులు శ్రీ రఘురామయ్యగారిని గురించి నేను చెప్పడం ఒక విధంగా ఉంటుంది. వారికి నాకు మధ్యగల సంబంధం అలాంటిది. క్రిందటేడు మన పొగాకు నిల్వ ఉండిపోయినప్పుడు రఘురామయ్యగారు మనకు నాయకత్వం వహించి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికితెచ్చి పొగాకు రాయబారవర్గానికి నాయకత్వం వహించి మన రైతులోకానికి ఆయన చేసిన సహాయమును గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారమార్గం. ఇక పొగాకుకు సంబంధించిన శాశ్వత సమస్యలు అనేకం వున్నవి.

"భూసార రక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, మంచి ఎరువుల వాడకంవంటి ముఖ్య విషయాలలో ప్రయత్నాలు జరుగుతున్నవి. ఈ విషయంలో తన సరుకుకు ధర సరిగా వచ్చినా రాకపోయినా రైతు వ్యవసాయం మానుకోడు. 1937-38 లో అంత పెద్ద మాంద్యం వచ్చినప్పుడు రైతులు వ్యవసాయం మానుకున్నారా? మానుకోరు. అసలు కొన్ని పరిస్థితులలో రైతు కొన్ని పొలాలలో పొగాకు దప్ప మరొక పంట పండించే పరిస్థితులు కూడా వున్నాయి. అతివృష్టి, అనావృష్టి బాధలు ఉన్నాయి. ఇలాంటి అనేక యిబ్బందులు దాటి పండిస్తే చివరకు ఆ సరుకు అమ్మకం అవుతుందో రాదో తెలియని అయోమయ పరిస్థితిలో రైతు ఉన్నాడు. ఈ సమస్యలన్నీ ఇంకా నెరవేరలేదు. కాని రఘురామయ్యగారి నాయకత్వాన మనం [illegible] విశేషంగా కృషి చేస్తున్నాము. అది ప్రోత్సాహకరంగా ఉంది.

"ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వంవారు కొత్తగా వేసిన పన్ను ప్రకారం పుట్టికి 30 రూపాయలకు తక్కువగాకుండా పన్ను పడుతుంది. ఇది వేసింది వ్యాపారస్థుల మీదనే అయినా అది పొగాకు పరిశ్రమకు తీరని దెబ్బ తగులుతుంది.

"రంగంలో ఎక్కువమంది వ్యాపారస్థులు వుంటే రైతులకు ప్రయోజనం ఎక్కువ. పోటీ ఎక్కువగా వుంటుంది. కాని, ఈ పన్నువల్ల కొంతమంది వ్యాపారస్థులు రంగంనుంచి తప్పుకోవలసినస్థితి వస్తుంది. అప్పుడు కొద్దిమందిగా వుండే పెద్ద వ్యాపారస్థులు మాత్రం [illegible] పదేసి పుట్టికి 25, 30 రూపాయిలే అయినా రైతుల కిచ్చేధరలో 50, 100 రూపాయలు తగ్గించివేసే ప్రమాదం వుంది.

"అదీగాక మన వర్జీనియా పొగాకు ముఖ్యంగా విదేశ మార్కెట్లపై ఆధారపడి వుంది. విదేశ మార్కెట్లలో మనం పోటీ చేయాలంటే ఇక్కడి నుంచి మనం సాధ్యమైనంత తక్కువ ధరకు సరుకు అమ్మగలిగి వుండాలి. [illegible] ఇతర దేశాల పొగాకుతో పోటీ [illegible].

"ఈ ప్రభుత్వం వారు వేసిన పన్నును [illegible] అయితే ప్రభుత్వం [illegible] ఈ పరిశ్రమను [illegible] మనం [illegible] వుంది."

వ్యాయామ విద్యాభివృద్ధి

రాష్ట్రాలకు ఢిల్లీ సహాయం

కర్నూలు, అక్టోబరు 14—కాలేజీలలోను స్కూల్సులోను వ్యాయామ విద్యాభివృద్ధి పథకాలను అమలు పరచడానికి ఈ ఏడాదిలో కూడా గ్రాంటులను మంజూరు చేయడానికి ఇండియా ప్రభుత్వం నిశ్చయించింది. గత రెండేళ్ళలో కూడా ఇటువంటి గ్రాంటులు ఇవ్వబడినవి.

కాయకష్టం చెయ్యడంలో విద్యార్థులకు శిక్షణనిచ్చి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అందుకోసం ఆరుబయట రంగస్థలాలు, ఈతకొలనులు ఏర్పాటు చెయ్యబడుతాయి.

కర్నూలు, అక్టోబర్ 14—శ్రీకాకుళం జిల్లాబోర్డు 2 లక్షల రూపాయల అప్పును కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అప్పును మంజూరు చేయడానికి ఏవైనా అభ్యంతరాలు వుంటే తెలుపుకోడానికి ఒకనెల వ్యవధి ఇవ్వబడింది.

వ్యవసాయ పరిశోధన కేంద్రం

తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతంలో స్థాపనకు ఆంధ్ర ప్రభుత్వం యత్నం

కర్నూలు, అక్టోబరు 14— తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతంలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడానికి సుమారు 40 ఎకరాల భూమిని సేకరించాలని ఆంధ్రప్రభుత్వం ఉత్తరువు చేసింది.

ఆధునిక వ్యవసాయ పద్ధతులలో స్థానిక రైతులకు శిక్షణ నివ్వడానికి కర్నూలు జిల్లాలో ఆదోని తాలూకాలోని ఎమ్మిగనూరు అగ్రికల్చరల్ ఫారమ్ ఏర్పాటు చెయ్యబడుతుంది.

ప్రస్తుతం ప్రత్యేకంగా నియమించబడిన కొంతమంది ఉద్యోగులు వివిధ రకాల పంటల గురించి, ఇరిగేషన్ విధానం గురించి, మిశ్రమ వ్యవసాయ విధానం గురించి ప్రచారం జరుపుతున్నారు. నూతన వ్యవసాయ విధానం వల్ల కలుగగల ఫలితాలను చూపించడానికి ఆ ఉద్యోగులు రైతుల పొలాలలోనే ప్రయోగాలు జరుపుతున్నారు.

కొన్నేసి గ్రామాలకు ఒక పరపతి సంఘం

400 దాకా ప్రారంభించడానికి ఆంధ్ర ప్రభుత్వం ప్రతిపాదన

కర్నూలు, అక్టోబర్ 13—ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 400 గ్రామీణ పరపతి సహకార సంఘాలను ప్రారంభించాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ప్రస్తుతం ప్రతి గ్రామంలోను కనీసం ఒక పరపతి సహకార సంఘాన్ని ప్రారంభించాలన్న విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఇకముందు కొన్ని గ్రామాల కొకటి చొప్పున పరపతి సహకార సంఘాలను నిర్మించడాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా వుండగలదు.

గ్రామీణ పరపతి సహకార సంఘాలను కొన్నిటిని కలిపివేయడం ద్వారా పెద్ద పెద్ద గ్రామీణ పరపతి సహకారసంఘాలను నిర్మించాలని ప్రతిపాదించబడింది.

కొత్తగా నిర్మించదలచిన ఈ గ్రామీణ పరపతి సహకార సంఘాలకు, గ్రామీణ సహకార బ్యాంకీలకు ముఖ్యమైన భేదా కలదు. గ్రామీణ పరపతి సహకార సంఘాన్ని 25,000 రూపాయల మేరకు గల వాటా మూలధనంతో ప్రారంభించవచ్చు. దానికి సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం అప్పుగా యిస్తుంది. స్థానికంగా వాటా పెట్టుబడి రూపంలో 50,000 రూపాయలను సేకరించ గల్గినప్పుడే గ్రామీణ పరపతి బ్యాంకి స్థాపించబడుతుంది.

గ్రామీణ బ్యాంకీలు డిపాజిట్లు వచ్చే అవకాశాలు గల ప్రదేశాలలో మాత్రమే ప్రారంభించబడుతాయి.

జపాన్‌లో సోమవారంనాడు 140,000 మంది మిల్లు కార్మికులు వేతనాల హెచ్చింపును కోరుతూ సమ్మె చేశారు.

తరువాత బాధ అనుభవించ వద్దు!

సంతృప్తిగా భోజనం చేసిన తరువాత ఒక మోతాదు మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు పరిపాటిగా తీసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే, అజీర్ణం, గుండె మంట, కడుపులో వాయువు మొదలైన ప్రమాదాలు కలగవు. మీకు ఇష్టమైంది భుజించండి. కాని, మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు ఎల్లప్పుడూ మీ దగ్గర సిద్ధంగా ఉంచుకొనండి!



ఖరీదు రు. 2/7 స్థానిక పన్నులు అదనము

ఒక మోతాదు వెంటనే శమనం ఇస్తుంది!

కడుపు నొప్పులు, కడుపులో వాయువు, గుండె మంట, పులి త్రేపులు, వికారము నివారించి మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు వెంటనే శమన పరుస్తుంది. క్రింది సంతకం గల అసలైన మందు ఖరీదుచేయు నప్పుడు చూచికొనండి

Alex C. Maclean

మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు

దిగువ సైజుల్లో గూడా దొరకుతుంది. చిన్న ప్యాకెట్లు, కుటుంబంసైజు శీసాల ఖరీదు వరుసగా రు. 1/4 లు, రు. 5/11 లు, స్థానిక పన్నులు అదనము.



స్వస్తిక్ పెర్‌ఫ్యూమ్డు కాస్టరు ఆయిల్

ఇది అత్యుత్తమమైనది

ఇది స్వస్తిక్ ఆయిల్ మిల్స్ వుత్పత్తి

TEL. SHILPI. S.O.M. 536

SCISSORS

మూడు తరాల అభిమానం పొందినది

29-10-55 నుండి జరుగు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ దర్శించు అందులో ఇంపీరియల్ టుబాకో కంపెని ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి ప్రదర్శనశాల చూడండి

క్రీడాలోకం

ప్రపంచం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

సోవియెట్, అమెరికన్ ప్రవీణుల ప్రతిభ

మ్యూనిక్, అక్టోబర్ 16—కొంత రోజులుగా ఇక్కడ జరుగుతున్న ప్రపంచం వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో వివిధ తరగతులలో గెలుపొందిన ప్రవీణుల వివరం దిగువ తెల్పబడింది.

మిడిల్ వెయిట్: పీటర్ జార్జి (అమెరికా, క్రిందటి పోటీలలో కూడా గెలుపొందిన అమెరికన్ ఛాంపియన్). మొత్తం 405 కిలోగ్రాములు-ప్రెస్-120 కిలోగ్రాములు, స్నాచ్-127.5 కిలోగ్రాములు, జెర్క్-157.5 కిలోగ్రాములు.

ప్రపంచం రికార్డుల స్థాపన

బాంటమ్ వెయిట్ తరగతిలో నాలుగు ప్రపంచం రికార్డులు స్థాపింపబడినవి. వాటి వివర మిది:

స్టోగోవ్ (రష్యా)-ప్రెస్-107.5 కిలోగ్రాములు (236 3/4 పౌనులు) పూర్వపు రికార్డు 234½ పౌనులు. జెర్క్-130 కిలోగ్రాములు (286½ పౌనులు). పూర్వపు రికార్డు 282 పౌనులు: మొత్తం 337.5 కిలోగ్రాములు (738 పౌనులు). పూర్వపు రికార్డు 699½ పౌనులు.

నాల్గవ రికార్డును ఛార్లెస్ విన్సీ అనే అమెరికన్ సాధించాడు. ఈయన స్నాచ్‌లో 102.5 కిలోగ్రాములు (225¾ పౌనులు) ఎత్తాడు, పూర్వపు రికార్డు 220¼ పౌనులు.

[స్టోగోవ్ స్నాచ్ పద్ధతిలో 100 కిలోగ్రాములు (220 ½ పౌనులు) ఎత్తాడు.]

న్యూజిలెండ్ ఓడిపోయే ప్రమాదం

పాకిస్తాన్‌తో జరుపుతున్న మొదటి టెస్టు పోటీలో

కరాచీ, అక్టోబర్ 15—న్యూజిలెండ్ పాకిస్తాన్‌ల మొదటి టెస్టు క్రికెట్ పోటీలో నేడు-మూడవరోజు-ఆట ముగిసేసరికి న్యూజిలెండ్ ఓడిపోయే ప్రమాదంలో పడింది.

అప్పటికి స్కోరు యిలావుంది:

న్యూజిలెండ్: మొదటి ఇన్నింగ్స్—164.

పాకిస్తాన్: మొదటి ఇన్నింగ్స్—289. (ఇమ్తియాజ్ అహమ్మద్-64, షుజయుద్దీన్-47, మెక్ గిబ్బన్ 97 పరుగులకు నాలుగు వికెట్లు, కేవ్ 57 పరుగులకు మూడు వికెట్లు.)

న్యూజిలెండ్: రెండవ ఇన్నింగ్స్-నాలుగు వికెట్లకు 79 (రెగ్గట్-39 నాటౌట్, హారిస్ తొమ్మిది నాటౌట్. షుజుద్దీన్ 19 పరుగులకు మూడు వికెట్లు.).

వెంకటగిరిలో క్రికెట్ పోటీ

వెంకటగిరిటౌన్, అక్టోబర్ 15—మద్రాసు సదరన్ రైల్వే క్రికెట్టు జట్టుకు, వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్బు జట్టుకు వెంకటగిరిలో, సంస్థానం క్రికెట్ క్లబ్బు మైదానంలో 10, 11 తేదీలలో జరిగిన పోటీ "డ్రా" అయినది.

స్కోరు వివరము:—

సదరన్ రైల్వే మొదటి యిన్నింగ్స్: 179 పరుగులుచేసి అందరు ఔటయిపోయారు [మాధవరావు 36 పరుగులు, ఆదిశెట్టి 25 పరుగులు, మోహనరావు 26 పరుగులకు 3 వికెట్లు, సజీవుద్దీన్ 8 పరుగులకు 2 వికెట్లు, వెంకటగిరి కుమారరాజా 31 పరుగులకు 3 వికెట్లు.)

వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్బు మొదటి యిన్నింగ్స్: 72 పరుగులు చేసి అందరు ఔటయిపోయారు.

(సజీవుద్దీన్ 20 పరుగులు, వెంకటగిరి కుమారరాజా 16 పరుగులు, వై. రామచంద్రన్ 22 పరుగులకు 6 వికెట్లు, యస్. జె. వెంకటేశన్ 7 పరుగులకు 2 వికెట్లు)

సదరన్ రైల్వే రెండవ యిన్నింగ్స్: 3 వికెట్లకు 107 పరుగులు చేసి డిక్లేర్ చేశారు.

(శ్రీధర్ 47 పరుగులు, శ్రీరాములు 32 పరుగులు వెంకటగిరి కుమారరాజా 20 పరుగులకు 2 వికెట్లు, సూరా మునసామి 17 పరుగులకు 1 వికెట్టు)

వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్బు రెండవ యిన్నింగ్స్: 3 వికెట్లకు 120 పరుగులు.

(ఎ. ఆర్. శ్రీధర్ 60 నాటౌట్ కాలేదు అనంతరామన్ 32 పరుగులకు 2 వికెట్లు) మద్రాసు జట్టులో వి. శ్రీధర్ వెంకటగిరి జట్టులో ఎ ఆర్ శ్రీధర్ బాగా ఆడారు.

విశాఖ నౌకా నిర్మాణ కేంద్రం అభివృద్ధి

1956 మార్చినుంచి సాలీనా నాలుగు కొత్తరకం నౌకల నిర్మాణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 16—విశాఖ పట్టణం నౌకా నిర్మాణ కేంద్రాన్ని, కొత్తరకం నౌకలు సంవత్సరానికి నాలుగు చొప్పున నిర్మించడానికి అనువుగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో కలదని యిక్కడ తెలియవచ్చింది.

ఈ పథకాన్ని అమలు జరపడానికి కాగల 196 లక్షల రూపాయలలోను, 140 లక్షల రూపాయలను ప్రభుత్వం అప్పుడే ఈ నౌకా నిర్మాణ కేంద్రం వారికి అప్పగింత పెట్టడం జరిగిందని కూడా అధికార వర్గాలద్వారా తెలుస్తున్నది.

విశాఖ నౌకా నిర్మాణకేంద్రం అభివృద్ధికి సంబంధించిన పని అప్పుడే సగానికిపైగా పూర్తి చేయబడింది. మిగిలిన పని కూడా చురుకుగా జరుగుతున్నది మొత్తం ఈ కార్యక్రమం యావత్తు 1956 ఆఖరుకు పూర్తి కాగలదు కూడా. 1952 మార్చిలో, హిందూస్తాన్ షిప్‌యార్డ్ కంపెని ఆధ్వర్యాన కేంద్రం తీసుకున్న తరువాత, విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో నౌకా నిర్మాణశక్తి నూటికి 50 వంతులు పెరిగిందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నవి.

కొత్త రకం నౌకల నిర్మాణానికి ఒక్కొక్కదానికి 113 లక్షల రూపాయలు కాగలదని అంచనా వేస్తున్నారు.

నౌకా నిర్మాణానికి అవసరమగు కార్మికులకు సాంకేతిక శిక్షణ యిప్పించడానికి కూడా తగినంత శ్రద్ధ చూపుతున్నారు సాంకేతిక సలహాదారులుగావున్న ఫ్రెంచి కంపెనీకి చెందిన ఒక నౌకానిర్మాణ కేంద్రంలో తర్ఫీదుకుగాను కొందరు ఆఫీసర్లను పంపించారు కూడా. నౌకానిర్మాణ కేంద్రంలోనే హెచ్చు మందికి శిక్షణ యిప్పించాలన్న ఆలోచన జరుగుతున్నది. అందుకుగాను ఎనిమిది మంది ఫ్రెంచి నిపుణులు వచ్చివున్నారు కూడా.

తయారైన అభివృద్ధి పథకాలను అమలు జరిపి, కొత్తరకం నౌకల నిర్మాణంలో తగినంతగా అనుభవాన్ని పొందినప్పుడు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువులో విశాఖ నౌకా నిర్మాణంలో అనుకున్న విధంగా నౌకలు తయారు కాగలవని భావింపబడుతున్నది.

(పి. టి. ఐ.)

తూర్పు పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు

ఢాకా, అక్టోబర్ 16—పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభ మాజీ అధ్యక్షుడు మౌల్వీ తమీజుద్దీన్‌ఖాన్ నేడు తూర్పుపాకిస్తాన్ ముస్లింలీగ్ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడినాడు.

మూడు మాసాలక్రితం మౌల్వీ అక్రమ్ ఖాన్ రాజీనామా నిచ్చినప్పటినుంచి ఈ పదవీ ఖాళీగానే వుండిపోయింది.

బొంబాయిలో జెస్సి ఓవెన్స్

బొంబాయి, అక్టోబర్ 15—సుప్రసిద్ధ అమెరికన్ పరుగు ప్రవీణుడు మిస్టర్ జెస్సీ ఓవెన్స్ నేడిక్కడకు మద్రాసునుంచి వచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే రాష్ట్ర హాకీ అసోసియేషన్ గ్రౌండ్స్‌కు వెళ్ళి అథ్లెట్లకు కొన్ని సూచనలు యిచ్చాడు.

గార్లదిన్నెలో అదనపు పోలీసు

మరి ఆరుమాసాల దాకా ఏర్పాటుకు ఉత్తరువు

కర్నూలు, అక్టోబర్ 14—అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకాలోని గార్లదిన్నె, షేక్‌పల్లి, చాగల్లు, చిన్న పప్పూరు పెద్ద పప్పూరు గ్రామాలలో అదనపు పోలీసు బలాన్ని మరి ఆరుమాసాలపాటు వుంచడానికి ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

ఆ గ్రామాలలో ఇంకా శాంతి పరిస్థితులు ఏర్పడలేదని, అదనపు పోలీసు బలాన్ని ఇంకా ఆరుమాసాలపాటు వుంచడం అవసరమని భావించ బడిందని ప్రకటించబడింది.

ఆంధ్రరాష్ట్రంలో మోటార్ రవాణా

త్రైపాక్షికసంఘనివేదిక పరిశీలన

కర్నూలు, అక్టోబరు 13—రాష్ట్రంలోని మోటారు రవాణా స్థితిగతుల పరిశీలనకు నియమింపబడిన త్రైపాక్షిక సంఘంవారు సమర్పించిన నివేదికను ఆంధ్ర ప్రభుత్వం పూర్తిగా పరిశీలించినట్లు తెలియ వచ్చింది.

రాష్ట్రంలోని మోటారు రవాణా అభివృద్ధికి త్రైపాక్షిక సంఘంవారు పెక్కు సిఫారసులు చేశారని, అందులో కార్మికుల స్థితిగతుల అభివృద్ధికి అనుగుణంగా మోటారు సర్వీసుల నిర్వహణ విధానంలో తగు మార్పులు ప్రవేశ పెట్టాలన్న సిఫారసు ఒకటని నేడిక్కడ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

మోటారు రవాణా విషయంలో అస్థిరమైన పరిస్థితులు ఏర్పడి, రాష్ట్రమంతట పెక్కు పారిశ్రామిక వివాదాలు సంభవించినందున మోటారు రవాణా పరిస్థితుల పరిశీలనకు ఒక సంఘాన్ని నియమించవలసి వచ్చినదని ప్రకటించబడింది.

మోటారు కార్మికుల స్థితిగతుల అభివృద్ధికి పరిశీలక సంఘంవారు చేసిన సిఫారసులపై ఆంధ్రప్రభుత్వం తన నిర్ణయాలను ఈ నెలాఖరులోగా ప్రకటించగలదని ఆయన అన్నారు.

మోటారు రవాణా సర్వీసులను జాతీయం చేయడమా లేదా అన్న విషయం తేసేవరకు మోటారు రవాణా సర్వీసుల నిర్వహణ విధానంలో మార్పులను ప్రవేశపెట్టడానికి పరిశీలక సంఘం వారు చేసిన సిఫారసులపై ఆంధ్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాజోదని తెలియజేయబడింది.

శ్రీ వి. ఎస్. దీక్షితులుగారు అధ్యక్షులుగా వున్న ఈ త్రైపాక్షిక సంఘంలో మోటారు యజమానుల, కార్మికుల ప్రతినిధులు కలరు.

"నాన్-గెజెటెడ్ ఉద్యోగి ప్రభుత్వానికి వెన్నెముక"

ఆంధ్ర ఎన్. జి. ఓ.ల సంఘం సమావేశానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సందేశం

తమ కష్టాలను ప్రభుత్వం గుర్తించి, తోడ్పడాలని ఆహ్వాన సంఘాధ్యక్షుని విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 16—నాన్-గెజెటెడ్ ఉద్యోగులు విశ్వాసంతోను, విధేయతతోను ఎల్లప్పుడూ ప్రభుత్వాన్ని సేవించగలరన్న, వారికి రాజకీయ పక్షాలతో గాని, రాజకీయ వాదులతోగాని ఎట్టి సంబంధమూ వుండదని నేడు ఆంధ్ర రాష్ట్ర నాన్-గెజెటెడ్ ఉద్యోగుల నాలుగవ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ శ్రీ వి. తాయార్ రావు పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం నిశ్చింతగా వుండవచ్చునని ఆయన అన్నారు. (గవర్నర్ శ్రీ త్రివేది ప్రారంభోపన్యాసం వివరాలను నిన్ననే "ఆంధ్రప్రభ" ప్రకటించింది—ఎడిటర్.)

నాన్-గెజెటెడ్ ఉద్యోగుల పరిస్థితులు చాలా అధ్వాన్నంగా వున్నాయని, వాటిని ప్రభుత్వం స్పష్టంగా గుర్తించకపోవడం విచారకరమని శ్రీ తాయార్‌రావు పేర్కొన్నారు.

"ఎన్ జి ఓ.లకంటె ఒక మామూలు కూలివాని జీవితమే మేలుగా కనిపిస్తున్నది కూలివాని ఆర్థిక పరిస్థితి ఉద్యోగస్థుని ఆర్థిక పరిస్థితి కంటె మేలుగా వున్నదనికాదు. ఉద్యోగస్థుడు కొన్ని నిశ్చితమైన సాంఘిక ప్రమాణాలను అనుసరించి బ్రతకవలసివున్నది. కార్మికునికి అటువంటి నిర్బంధం లేదు" అని శ్రీ తాయార్ రావు అన్నారు.

ప్రభుత్వానికి, దాని ఉద్యోగులకు మధ్య స్నేహ సంబంధాలను పోషించడం కోసం బ్రిటన్‌లో వైట్‌లే కౌన్సిల్స్ వున్నట్లే ఇక్కడ కూడా అదే పద్ధతిలో స్టాఫ్ కౌన్సిల్స్ ఏర్పాటు చెయ్యబడవలసి వున్నదని ఆయన సూచించారు.

ఉద్యోగులకు గృహ వసతి సౌకర్యాలు కలిగించాలని, సిబ్బందిని ఎక్కువ చేసి శ్రమ భారం తగ్గించాలని, బిడ్డలకు ఎక్కువగా విద్యా సౌకర్యాలు, కన్సెషనులు మంజూరు చెయ్యాలని ఆయన కోరారు.

కేంద్రం వేతన నిర్ణాయక సంఘం సిఫారసులను అమలు పరచాలని ఈ సంఘం పదేపదే చేస్తున్న తీర్మానాలను అమలు జరపాలని ఆయన కోరారు. పర్సనల్ ఫైల్సును రద్దు చెయ్యాలని, ఏడాది కొకసారి విహార కేంద్రాలలో విశ్రాంతి తీసుకొనే నిమిత్తం ప్రత్యేక సౌకర్యాలను మంజూరు చెయ్యాలని, రిటైర్ అయిన లేక మరణించిన ఎన్. జి. ఓ.ల బిడ్డలకు ఉచిత విద్యా, వైద్య సౌకర్యాలు కలిగించాలని, ఎన్. జి. ఓ.ల బిడ్డలకు, బంధువులకు ప్రభుత్వోద్యోగాలలో నూటికి 20 వంతులు ప్రత్యేకించాలని కుటుంబపు పెన్షన్లు ఇవ్వబడాలని, స్టేట్ అసెంబ్లీలో ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలని ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన నిబంధనలు సవరించబడాలని ఆయన కోరారు.

ఎన్. జి. ఓ. ల అవసులు

ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ పి లింగేశ్వరరావు సభ్యులకు స్వాగతంచెప్పుతూ ఆంధ్రకు గవర్నర్ త్రివేది చేస్తున్న ఉత్తమ సేవను గురించి ఘనంగా ప్రశంసించారు. ప్రభుత్వోద్యోగులకు కర్నూలులో గృహవసతినేర్పాటు చేస్తున్న ఆంధ్ర ప్రభుత్వానికి ఆయన జోహారు అర్పించారు.

యుద్ధానంతరం ఎన్. జి. ఓ. ల పరిస్థితి మరీ అధ్వాన్నమైపోయిందని, వారిపై అమితమైన కార్యభారం పడిందని, ఒక ప్రక్క బాధ్యత, పని ఎక్కువ కాగా, ఒకో ప్రక్క జీతం పెరగకుండా ఆలానే వుండిపోయాయని ఆయన పేర్కొన్నారు.

"ఆశాభంగాలను ఆనందంతో ఎదుర్కోవడం నేర్చుకున్నందువల్ల ఈ కష్టాలన్నిటినీ ఎలాగో దాటుకొని వచ్చాం" అని ఆయన అన్నారు. తమ కష్టాలు ప్రభుత్వానికి తెలుపననే తాను నమ్ముతున్నానని అంటూ, తమ పరిస్థితిని గురించి త్వరలోనే ప్రభుత్వం పునరాలోచన చెయ్యగలదని, కేంద్ర వేతన నిర్ణాయకసంఘం సిఫారసులను అమలు జరపగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

రాష్ట్రపు ఆర్థిక పరిస్థితి అనుమతించవదన్న పాత జవాబును మాని, ఎన్. జి. ఓ. ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పూనుకోవాలని ఆయన ఉద్బోధించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెయిర్మన్ శ్రీ సి. వివేకానందమూర్తి, సభ్యులు శ్రీ జి. రామిరెడ్డి, ఆరోగ్య, స్థానిక పరిపాలనశాఖ కార్యదర్శి శ్రీ కె. ఎస్. అనంతరామన్, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్, పరిశ్రమలు, సహకారం, లేబర్ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీ ఎస్. జి. అప్పారావు మున్నగువారు కలరు.

ఈ సమావేశం జయప్రదం కావాలని కోరుతూ, ఇండియా వైస్-ప్రెసిడెంటు డాక్టర్ రాధాకృష్ణ, మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య, ఒరిస్సా గవర్నర్ శ్రీ పి. యస్. కుమారస్వామి రాజా, మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ పి. వి. రాజమన్నారు, ఆంధ్ర మంత్రులు శ్రీ సంజీవరెడ్డి, శ్రీ కళా వెంకటరావు, డాక్టర్ నాగేశ్వరరావుగార్లు, ఆంధ్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఓ పుల్లారెడ్డి ప్రభృతులు సందేశాలు పంపించారు

నాన్-గజెటెడ్ ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకవంటి వారని డాక్టర్ పట్టాభి సీతారామయ్య తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ మిత్రులతో కూడిన ఏ సంఘమైనా బలమైందిగానే వుండగలదని, తమ సమష్టి కృషిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించిన నాడు అది వారికీ, ప్రభుత్వానికీ కూడా మంచిశక్తి సామర్థ్యాలను సమకూర్చగలదని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశం ఫలితంగా శక్తిసామర్థ్యాలు పెరగగలవన్న ఆశాభావాన్ని తన సందేశంలో శ్రీ పుల్లారెడ్డి వ్యక్తపరిచారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు, తమ సొంత పరిస్థితుల అభివృద్ధికి ఎన్. జి. ఓలు చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసించబడగలదని ఆశిస్తున్నా నన్నారు.

ప్రత్యేక సంచిక

ఆంధ్రరాష్ట్ర నాన్-గెజెటెడ్ ఉద్యోగుల సంఘం తమ పత్రిక వార్షికోత్సవ సందర్భంగా ఒక 200 పేజీలుగల అందమైన ప్రత్యేక సంచికను ముద్రించింది

ప్రభుత్వోద్యోగులు ఎల్లప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలలోనే మునిగి తేలుతూ వుంటారని, వారిలో ఉన్న తాపుండవిని హాస్యరసంగా తెలియచేయడం యుంది. అట్టి అవకాశాన్ని ఈ ప్రత్యేక సంచిక కలిగించేదిగా వుంది. హాస్యరసకమైన త్రివర్ణ ముఖ చిత్రంతో, రసవంతము, విజ్ఞానదాయకము అయిన వివిధ ఇంగ్లీషు, తెలుగు వ్యాసాలతో, కథలతో, కావ్యాలతో, నాయకుల, మంత్రుల సందేశాలతో, చిత్రాలతో కళాకాంతులతో కలకల్లాడుతూవుంది ఈ ప్రత్యేక సంచిక. ఇంత మనోహరంగా, [illegible] సంఘం ప్రశంసనీయులు.

గంగ, రామగంగ నదులకు వరద

ఫతేగఢ్ ప్రాంతంలో ప్రమాదస్థితి

ఫతేగఢ్ (యు. పి.) అక్టోబర్ 16—గంగ, రామగంగ నదులు రెండింటికీ బాగా వరద తగిలింది.

గంగానది వరద మట్టం 1948 లో జరిగిన బీభత్సం నాటికంటె కూడా మించిపోయింది. ఇంకా మట్టం పెరుగుతూనేవుంది. వరద నీరు ఇప్పటికి 8 మైళ్ళ పొడుగు వ్యాపించింది.

ఈ ప్రాంతంలోని 14 గ్రామాలకు ముంపు ప్రమాదం సంభవించింది.

ఫరూకాబాద్, కైమ్‌గంజ్ తాలూకాలలోని 80 గ్రామాలలో అనేక ఇళ్ళు కూలిపోయినవి. ఖానూర గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడని ఆరుగురికి గాయాలు తగిలినవని ఇక్కడికి వార్తలు వచ్చినవి.

థాల్కాపెట్టి గ్రామంలో నలుగురు కిసాన్ యువతులు కొట్టుకొని పోయినారని మరొక వార్తవల్ల తెలుస్తున్నది.

ఆగ్రాకు ప్రమాదం తప్పినవైనం

ఆగ్రా, అక్టోబర్ 16—యమునా నది వరద మట్టం విశేషంగా పెరిగినందున ఆగ్రా పట్టణానికి ప్రమాదం వచ్చిందని నిన్న భయపడ్డారు. కాని, నేడు ఆ ప్రమాదం తొలగిపోయింది

నిన్నటికంటె నేడు వరద మట్టం 13 అంగుళాలదాకా తగ్గింది. ఇంకా తగ్గిపోతున్నది. నిన్న ప్రమాదాన్ని సూచించే గుర్తుకు ఆరు అంగుళాలవరకు వరద మట్టం పెరిగింది.

పాకిస్తాన్‌లో 250 మంది మృతి

రావి నది వరదలో

లాహోర్, అక్టోబర్ 16—ఇక్కడికి సమీపంలో వున్న షేక్‌పురాజిల్లాలో రావి నది వరదలో మొత్తం 250 మందిదాకా మునిగిపోయి వుంటారని ఇక్కడికి చేరిన వార్తలవల్ల తెలుస్తున్నది.

ఇళ్లు కూలిపోయినందున, ఇతర దెబ్బలు తగిలినందున దాదాపు 700 మందికి గాయాలు తగిలినవి. 1500 మంది నిర్వాసులైనారు. 300 మంది కనుపించకుండా పోయారు నాలుగు వైద్యసహాయ కేంద్రాలు కూలిపోయినందున, వాటిలో గల వస్తువులన్నీ నష్టమైనందున వరదబాధితుల చిక్కులు మరింతగా ఎక్కువైనవి.

విమానంద్వారా ప్రజలకు ఆహారపదార్థాల సరఫరా

న్యూఢిల్లీ, అక్టోబర్ 14—యమునానది వరదలవల్ల మునిగిపోయిన బల్లబ్ తహసీల్‌లోని గ్రామాలలో భారత వైమానిక దళానికి చెందిన డకోటా విమానంనుంచి పడవేస్తూ సుమారు 3 వేల పౌనుల ఆహార పదార్థాలను అక్కడి ప్రజలకు అందజేశారు. ఢిల్లీకి 35 మైళ్ళ దూరంలో గుర్గాంవ్ జిల్లాలో బల్లబ్ తహసీల్ వుంది.

ఫ్లైట్ కెప్టెన్ హెచ్. మూల్గావకార్, ఆఫీసర్ మూలత్‌సింగ్‌లు యీ విమానాన్ని నడిపారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసు

భవనాల నిర్మాణానికి స్థల సేకరణకు ఉత్తరువు

కర్నూలు, అక్టోబరు 14—శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు భవనాల నిర్మాణానికి సుమారు 13 యకరాల స్థలాన్ని సేకరించాలని ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసు విజయనగరంలో తాత్కాలికంగా లోగడ ఏర్పాటు చేయబడింది. ఈ ఆఫీసును శ్రీకాకుళం పట్నానికి మార్చాలని స్థానిక శాసన సభ్యులు కోరారు

ఈ స్థలాన్ని సేకరించడం అత్యవసర చర్యగా భావించి స్థల సేకరణ చట్టంలోని ప్రత్యేక నిబంధనలను అమలు పరచడం ద్వారా స్థలాన్ని త్వరితంగా సేకరించడానికి తగు చర్యలను తీసుకోవాలని కూడా ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

ఖనిజాల తాపడం, కోతలకు సంబంధించిన సాంకేతిక పదాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 14—ఖనిజాల కోత పనికి, తాపడం పనికి సంబంధించిన సాంకేతిక పదాల జాబితాను భారత ప్రమాణీకరణ సంస్థ ప్రజాభిప్రాయం కోసం ప్రకటించింది.

ఇటీవల ఖనిజాల తాపడం, కోత కోయడానికి సంబంధించిన విధానాలు అభివృద్ధిచెందడం వల్ల అనేక క్రొత్త పదాలు వాడుకలోకి వచ్చాయని, వాటికి ప్రమాణాలు నిర్ణయించడం అవసరమని తలచి, ఆ సంస్థవారు సాంకేతిక పదాల జాబితాను తయారుచేశారు. ఆ పదాల పైన తమ అభిప్రాయాలు తెలుపగోరిన వారు 1955 డిసెంబరు 30 వ తేదీలోగా భారత ప్రమాణీకరణ సంస్థ, ఢిల్లీ—8 కి పంపాలి.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 17—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
నవరసం చిల్లరధర	61	2	0
పాట్లా బంగారం	95	8	0
మూసా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	171	0	6
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105	108-0-0

వేరుసెనగనూనె బజారు ధర:—

3% ఎన్. ఎస్. ఎ. రెడీ	206-0-0
ఆముదం 500 తిరుపత్తూరు	170-0-0
సేలమ్ లోటస్ ట్వేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)	14-0-9
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్	
రాజా బ్రేండ్	25-8-9
ఎం. ఎస్. బ్రేండ్	25-12-9

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్)	85-8-9
నైజామ్ (228పౌనులు)	86-2-9 86-8-9
సామల్‌కోట (2 కట్స్)	85-8-9
ఉయ్యూరు (2 కట్స్)	85-8-9

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 17—

వెండి 100 తులాలు	169-0-0
పాట్లా బంగారం	94-14-0
నవరు	61-0-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 17—

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	8	0
వెండి 100 తులాలు	167	8	0
నవరసు	61	8	0

1955 అక్టోబర్ 18, మంగళవారం

మన్మథనామ సంవత్సర

ఆశ్వయుజ శుద్ధ తదియ

తదియ రా॥ 4-22 గంటలవరకు

విశాఖ రా॥ 7-7 గంటలవరకు

వర్జ్యం: రా॥ 11-30 నుంచి 1-15 గం॥ వరకు

"ఆయుర్వేద నిధి"

సంస్థాపనకు కర్నూలులో నిర్ణయం

కర్నూలు, అక్టోబరు 15—అఖిలభారత ఆయుర్వేద కాంగ్రెసు ఆహ్వాన సంఘం నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమై "ఆంధ్ర ఆయుర్వేద నిధి"ని స్థాపించి, ఒక లక్ష రూపాయలు సేకరించి, ఆ నిధిని ఆంధ్రదేశంలో ఆయుర్వేద ప్రచారానికి వినియోగించాలని తీర్మానించింది.

ఈ నిధిని నిర్వహించేందుకై డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారు కార్యదర్శిగా ప్రత్యేకమైన ఒక ట్రస్ట్ ఏర్పాటుచేయబడింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సహకార శాఖామంత్రి శ్రీ సంజీవయ్యగారు దేశీయ వైద్యానికి తగినంత ప్రోత్సాహమిచ్చిననాడు గాని గ్రామాలలో చికిత్సా సౌకర్యాలు విరివిగా లభ్యం కాజాల వన్నారు.

ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి వైద్యవిధానాలను ప్రచారం చేయడానికై కమిటీలు చేసిన సిఫారసులను అమలు జరిపేందుకై ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని కూడా ఆయన వెల్లడించారు.

ఈ సంవత్సరం డిసెంబరు ఆఖరునారంలో కర్నూలులో అఖిలభారత ఆయుర్వేద కాంగ్రెసు మహాసభ జరుగగలదని డాక్టర్ లక్ష్మీపతిగారు ప్రకటించారు.




ఇంట్లోని ప్రతి ఇత్తడి, రాగిపాత్రను పరిశుభ్రంగా, మెరుస్తూవుంచడం అవసరం. మెరుగే ఇంటికి అలంకరణ. ఈ మెరుగును తేలికగా, శీఘ్రంగా, చౌకగా బ్రాసో మెటల్ పాలిష్‌తో మీరు సాధించవచ్చు. సాటిలేని ఈ బ్రాసో మెరుగు మీకు గర్వ కారణం కాగలదు.

బ్రాసో మెటల్ పాలిష్

ద్రావకం లేదా పేస్ట్

PSAE 4-8


ప్రఖ్యాతమైన వస్త్రములకు ఒక నూతన నామధేయం.

Calicloth

కేలిక్లాత్

స్త్రీలకొరకు

ఆర్గండీ

వాయిల్స్

అద్దకాలు

చీరలు

చేతి రుమాళ్లు.

ది కేలికో మిల్స్, అహ్మదాబాద్.

SHILPI CIB-284

గుడ్ ఎనఫ్


GOODENOUGH

రంట్రాక్టర్ల పోర్టబుల్ పంపులు

* పెట్రోల్ / పారఫిన్ యింజన్ డ్రివెన్
* సెల్ఫ్‌ప్రైమింగ్
* గ్యారంటీ 25' సక్షన్
* 25% వరకు ఘన పదార్థములు గల ద్రవ పదార్థములను నిర్వహించును.
* సులభమైన మెయింటెనెన్స్
* మునిసిపాలిటీకి, వ్యవసాయ క్షేత్రములకు వర్క్‌షాపులకు ఉపయోగకరమైనవి

1½" & 2" సైజులలో దొరకును.

ఈసన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్,

5-7, సెకండ్‌లైన్ బీచి, మద్రాసు - 1.

మరియు

బొంబాయి - ఢిల్లీ - కలకత్తా - బెంగళూరు.

కుటుంబానికి అనుకూలమైన ప్యాకెట్‌లో నున్న

'అనాసిన్'

కొనండి.

ప్రతి సర్యాయము 32 మాత్రల 'అనాసిన్' ప్యాకెట్ కొనుటవల్ల మీరు 4 అణాలను ఆదా చేసుకొనెదరు. ఈ ప్యాకెట్, ఎల్లప్పుడు చేతిలో సిద్ధంగా 'అనాసిన్'ను ఉంచుకొనగోరు కుటుంబముల కొరకు ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. ఎందుకంటే ఇది బాధనుండి శీఘ్రవిముక్తికి 4 మందులను కలిగియున్నది.

1. క్వినైన్: అధికశక్తి గల విఖ్యాత ఔషధమని మరియు జ్వరనివారణి యని ప్రఖ్యాతి గాంచిన ఔషధసమ్మేళనం. జ్వరాన్ని తగ్గించడంలో సాటిలేనిది.
2. కఫీన్: బలహీనతకు మరియు చిక్కిపోయినందుకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిన్: తీవ్రమైన బాధా నివారణి మరియు జ్వర నివారణి యని ఖ్యాతి చెందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్: ఇది తలనొప్పి, మరియు అలాటి వివిధ బాధలను పోగొట్టుటకు ఉపయోగపడుచున్నది.

'అనాసిన్' లోని యీ నాలుగు మందులు, బాధ, తలనొప్పి, జలుబులు, పన్ను నొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు దీర్ఘకాలపు విముక్తిని కలిగించుటకు వరుసల ముఖ్య స్థానములందు తీవ్రమైన మిశ్రమ చర్యను జరుపును.

'అనాసిన్' 2 మాత్రల ప్యాకెట్‌లలో కూడా దొరకును.

ఎల్లప్పుడును అనాసిన్ బిళ్లలే కావలెననికోరండి

A 43

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the 'Indian Express' Press Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 246
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
20-10-1955

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

యాత్రలు: నాడు - నేడు

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—వెనిస్‌నగరంనుంచి చీనాదేశంవరకు మార్కో-పోలో వచ్చి రెండున్నర సంవత్సరాలపాటు యాత్రచేసి, దానివల్ల ఆ విషయాలను సమగ్రంగా తెల్సుకోవాలన్న కోరిక తనకుకూడా కలదని నేడు అధికారయాత్రా నిర్వహణ సంఘాల అంతర్జాతీయ సంస్థ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ వెల్లడించారు. అయితే, ఇక్కడ ఎగిరి క్షణంలో అక్కడ వాలే సాధనాలు గల ఈ నాడు అటువంటి సమగ్ర యాత్రా సంతుష్టికి అవకాశంలేదని ఆయన విచారాన్ని వెలిబుచ్చారు.

విశాలాంధ్ర సాధనకు ఆంధ్ర మంత్రివర్గం తాత్కాలిక నిర్ణయాలు

వాటి ప్రాతిపదికపై తెలంగాణా వారితో సమాలోచనలకు ముఖ్యమంత్రికి అవకాశం

సమగ్ర చర్చలకు నవంబరు 2 వ తేదీన విజయవాడలో రాష్ట్ర కాంగ్రెసు సమావేశం

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, అక్టోబర్ 19—

ఆంధ్ర మంత్రివర్గం, నేటి ఉదయం సమావేశంలో కొన్ని "తాత్కాలిక నిర్ణయాలకు" వచ్చిన తరువాత, ఫజల్ అలీ కమిషన్ నివేదిక పరిశీలనను పూర్తిచేసింది.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారితోను, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నరసింగరావుగారితోను జరపనున్న చర్చల దృష్ట్యా అవసరమగు మార్పులు చేయడానికి వీలుగా, ఆంధ్ర మంత్రివర్గం "తాత్కాలిక నిర్ణయాలకు" వచ్చిందని చెప్పబడుతున్నది.

ఆంధ్ర మంత్రివర్గం చేసిన ఈ నిర్ణయాలు, దానికి తెలంగాణా మంత్రులకు మధ్య వివిధ సమస్యలపై సమాధానం కుదరడానికి ఎంతవరకు ఉపయోగించగలవనే విషయాన్ని పరిశీలించే బాధ్యతను ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికి అప్పగించ పెట్టినట్లుగా కూడా తెలుస్తున్నది.

నేటి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ గోపాలరెడ్డిగారు, పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రమంత్రివర్గం అభిప్రాయాలను ఢిల్లీలో 22, 23 తేదీలలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో వివరించగలనని చెప్పారు.

విశాలాంధ్ర సాధనకు ఆంధ్ర మంత్రివర్గం చేస్తున్న ప్రయత్నాలను గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే, ఢిల్లీ వెడుతూ హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారితో ఈ విషయమై సమాలోచనలు జరపగలననిమాత్రం తెలియజేశారు.

"తెలంగాణా ప్రాంతాలు సత్వరం విలీనం కావాలనే ఆందోళన ఆంధ్రలో యిప్పుడు జరగరాదన్న తన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పునరుద్ఘాటన చేశారు. ఇలాంటి ఆందోళనను, తెలంగాణా వాసులు అనుమానంతో చూడగల ప్రమాదం కలదని ఆంధ్రలో విలీనం కావాలన్న ఉత్సాహం తెలంగాణా వారినుంచి రావడమే మంచిదని, కూడా అన్నారు.

శ్రీ గోపాలరెడ్డిగారు రేపు సాయంకాలం యిక్కడనుంచి ఢిల్లీకి బయలుదేరి హైదరాబాద్ వెళుతున్నారు.

నవంబరు రెండవతేదీని విజయవాడలో సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ లెజిస్లేచర్ పార్టీ సంయుక్త సమావేశం నవంబర్ 2 వ తేదీన విజయవాడలో ఫజల్ అలీ కమిషన్ నివేదికను చర్చించడానికిగాను ఏర్పాటు చేయబడుతున్నది.

పార్లమెంటులోని ఆంధ్ర సభ్యులు, అన్ని జిల్లా కాంగ్రెసు కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానింపబడతారు.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారికి, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికి నేటి ఉదయం యిక్కడ జరిగిన సమాలోచనలలో యిందుకు సంబంధించిన తుది నిర్ణయాలు జరిగినవి.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా అంగీకరించబడింది.

ఈ విషయాలను శ్రీ సత్యనారాయణరాజుగారు పత్రికా విలేకరులకు తెలియజేస్తూ విజయవాడలో జరగనున్న ఈ సంయుక్త సమావేశంలో ఫజల్ అలీ కమిషన్‌ను గురించి మాత్రమే చర్చలు జరగగలవని అన్నారు.

విశాలాంధ్ర సాధన

సత్వరం విశాలాంధ్ర సాధనకుగాను తెలంగాణా నాయకులతో, మంత్రివర్గ స్థాయిలోను, కాంగ్రెసు సంస్థ స్థాయిలోను కొనసాగించదగు ప్రయత్నాలను గురించికూడా ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు నేడు చర్చించుకున్నట్లు తెలుస్తున్నది. [illegible] హైదరాబాదును 1961 వరకు ప్రత్యేక రాష్ట్రంగా వుంచి, ఆ తరువాత మూడింట రెండు వంతుల మెజారిటీ నిర్ణయంతో విశాలాంధ్ర ఏర్పాటు కావాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సూచనను పునఃపరిశీలించవలెనట. విశాలాంధ్ర నిర్మాణాన్ని 1961 వరకు వాయిదా వేసినప్పుడు, తెలంగాణాలో ప్రత్యేకతత్వం పెరిగిపోయి, దానిని విశాలాంధ్ర నిర్మాణానికే భంగం కలిగించే పరిస్థితి ఏర్పడగలదని శ్రీ సత్యనారాయణరాజుగారు ఆంధ్ర ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తున్నది. మూడింట రెండు వంతుల మెజారిటీ వుండాలన్నది చాలా గట్టి షరతుగా వున్నదని కూడా స్పష్టం చేశారట.

ఈ విషయంలో ఉభయ నాయకుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా, విశాలాంధ్ర రూపొందగల గడువును నిర్ణయించడానికి అభ్యంతరం చెప్పరాదని, కాగా ఆ గడువు అనంతరం విశాలాంధ్ర అవతరణ జరగగలదనేది "ఎన్నిక సమస్య" కాకుండా యిప్పుడే తుది నిర్ణయం జరిగిపోతే బాగుంటుందనే ధోరణికి వచ్చినట్లు తెలుస్తున్నది.

ఈ విధంగా విశాలాంధ్ర నిర్మాణానికి వున్న విభిన్నాభిప్రాయాలను పరిష్కరించుకొనడానికిగాను తెలంగాణా నాయకులతో మంత్రివర్గ స్థాయిలోను, కాంగ్రెసు సంస్థ స్థాయిలోను సమాలోచనలు కొనసాగించడానికి కూడా ఉభయ నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఆంధ్ర, తెలంగాణా మంత్రుల సమావేశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేయించాలని శ్రీ సత్యనారాయణరాజుగారు, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికి సూచించారట. పోతే తాను హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నరసింగరావుగారితో సంప్రతించి ఉభయ ప్రాంతాల కాంగ్రెసు నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయించగలనని అన్నారట.

ఢిల్లీలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రుల సభలో ఆంధ్ర ప్రజాభిప్రాయాన్ని వివరించగలనని శ్రీ గోపాలరెడ్డిగారు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షునికి హామీ యిచ్చినట్లు తెలుస్తున్నది.

శ్రీ సత్యనారాయణరాజుగారు, ముఖ్యమంత్రితో సమాలోచనలు పూర్తిచేసిన తరువాత ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారిని కూడా కలుసుకున్నారు. రేపు కూడా ఆంధ్ర మంత్రులతో తాను సమాలోచనలు జరపగలనని శ్రీ సత్యనారాయణరాజుగారు పత్రికా విలేకరులకు చెప్పారు.

ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెసు నాయకుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికిగాను, శ్రీ సత్యనారాయణరాజుగారు, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షునితో టెలిఫోన్‌లో సంప్రతించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమావేశం హైదరాబాదులో ఏర్పాటైన సందర్భంలో తాను అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధంగానే వున్నానని సూచించారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—బర్మా ప్రధాని ఊ ను నేడిక్కడ విమానంలో కాబూల్ మీదుగా మాస్కోకు బయలుదేరి వెళ్ళారు. ఈయన ఢిల్లీలో గడిపిన ఒక్కరోజు పండిట్ నెహ్రూ అతిథిగా వున్నారు.

నిన్న ఊ ను, ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ ఢిల్లీ మ్యూజియమును సందర్శించారు.

"శాంతి స్థాపన అవకాశాలు హెచ్చినవి"

శ్రీ కృష్ణమీనన్ పత్రికకు పండిట్ నెహ్రూ సందేశం

లండన్, అక్టోబర్, 18—"ప్రపంచ పరిస్థితులు హఠాత్తుగా మారిపోగలవని మనము ఆశించజాలము. అయితే, ఇటీవలి సంఘటనలనుబట్టి పరిస్థితులు మంచికే మారినట్లు స్పష్టమౌతున్నది. అసూయాద్వేషాలు పెంపొందించడం, హింసా మార్గాలు అవలంబించడం అవివేకమనే విషయాన్ని ప్రజలు క్రమేణా మరింత గుర్తిస్తున్నారు. ద్వేషంపై సుహృద్భావం సాగిస్తున్న యుద్ధంలో ఈ తరంవారు పొందే విజయంపైనే ప్రపంచం భవిష్యత్తు ఆధారపడి వుంటుంది" అని ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ "ఎన్వాయ్" అనే పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

ఇండియా, బ్రిటన్లమధ్య సుహృద్భావం పెంపొందించడానికి కృషి చేసే నిమిత్తం శ్రీ వి. కె. కృష్ణ మీనన్ ఈ పత్రికను స్థాపించారు.

సోవియట్ యూనియన్, యూగోస్లావియా, చెకొస్లొవేకియా, పోలెండు, ఆస్ట్రియా, రోమ్, ఇంగ్లండు, ఈజిప్టులలో తాను పర్యటించినప్పుడు ఎల్లెడలా ఎనలేని సుహృద్భావం వెల్లివిరిసిందని, అంత సుహృద్భావం వున్నప్పుడు అసూయా ద్వేషాలు, సంఘర్షణలు ఎందుకు వున్నాయో తనకు ఆశ్చర్యం కలిగించిందని పండిట్ నెహ్రూ తన సందేశంలో పేర్కొన్నారు. అసూయా ద్వేషాలను మంచి తనంతో, తక్షణమే నిర్మూలించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదన్నారు.

బృహన్మహారాష్ట్ర నిర్మాణ సమస్యలు

పూనాలో మహారాష్ట్ర నాయకుల చర్చలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—

కాంగ్రెసు హైకమాండ్‌కు, మహారాష్ట్ర, గుజరాత్, బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు ప్రతినిధివర్గాలకు మధ్య గత మూడు రోజులుగా బొంబాయి రాష్ట్ర పునర్నిర్మాణంపై యిక్కడ జరుగుతున్న సమాలోచనలు నేటి ఉదయంతో సమాప్తమైనవి. బొంబాయినగర భవితవ్య సమస్యపై ఈ ప్రతినిధి వర్గాలకు జరిగిన సూచనలను ఆయా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు పరిశీలించగలవని తలంచబడుతున్నది.

మహారాష్ట్ర, గుజరాత్, బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీల అభిప్రాయాలను నవంబరు 8, 9 తేదీలలో సమావేశం కానున్న కాంగ్రెసు వర్కింగ్ కమిటీ పరిశీలించగలదు కూడా.

కాంగ్రెసు హైకమాండ్ తరపున కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఢేబర్, ప్రధాని నెహ్రూ, పండిట్ పంత్, మౌలానా ఆజాద్ ఈ సమాలోచనలలో పాల్గొన్నారు.

మహారాష్ట్ర ప్రతినిధి వర్గంవారు, వివాదాస్పదమైన విషయాల పరిష్కారానికి గాను కొన్ని సూచనలుచేసి వాటిని కాంగ్రెసు హైకమాండ్ పరిశీలించాలని కోరినట్లు తెలుస్తున్నది. ఆ కాంగ్రెస్ హైకమాండ్ చేసిన సూచనలను రేపు సమావేశం కానున్న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పర్యాలోచించనున్నది. శ్రీయుతులు శంకర్రావు దేవ్, ఎన్. వి. గాడ్గిల్, బి. ఎస్. హిరే, టి. ఆర్. దియోగిరికర్‌గార్లు నేటి రాత్రికే యిక్కడినుంచి బయలుదేరి పూనా వెడుతున్నారు.

మహారాష్ట్ర నాయకుల వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తున్నది. ఢిల్లీ సమాలోచనలలో పాల్గొనని ఒక ప్రముఖ మహారాష్ట్ర నాయకుడు బొంబాయిలో "ఆంధ్రప్రభ" విలేకరితో మాట్లాడుతూ సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి బొంబాయి నగరం పెద్ద అవరోధంగా కలదని అన్నారు. అయితే, విదర్భ, కార్వార్, బెల్గాం ప్రాంతాలతో సహా బృహన్మహారాష్ట్ర నిర్మాణం జరిగి, బొంబాయి నగరవాసులకు మహారాష్ట్రంలో విలీనం కావడానికి యిష్టం వున్నదో లేదో తెలియజేసే అవకాశాన్ని యిచ్చినప్పుడు, బొంబాయి పట్టణం మినహాగా బృహన్మహారాష్ట్ర నిర్మాణానికి, మహారాష్ట్ర నాయకులు కష్టమే అయినప్పటికీ అంగీకరించడానికి ప్రయత్నించవచ్చునని అన్నారు.

మహారాష్ట్ర ప్రతినిధి వర్గంవారు, మంగళవారంనాడు కాంగ్రెసు హైకమాండ్‌తో జరిపిన సమాలోచనలలో [illegible] బొంబాయి నగరం మహారాష్ట్రులదేనని అయినా గుర్తించాలని, ఆ తరువాత మిగిలిన అపోహలను పరిష్కరించే ఏర్పాట్లు చేసుకొనవచ్చునని వాదించారని తెలుస్తున్నట్లు "ఆంధ్రప్రభ" ఢిల్లీ విలేకరి వ్రాస్తున్నారు.

నేటి సమాలోచనలు సమాప్తమైన తరువాత, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ బయటికి రాగానే పత్రికా విలేకరులు కలుసుకొని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ "చర్చలలో అంతా పాల్గొంటున్నారు: స్నేహితులవలె ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకుంటున్నాము." అన్నారు.

సమాలోచనల ఫలితాన్ని గురించి ప్రశ్నించగా, శ్రీ ఢేబర్ నవ్వుతూ "ఇంతవరకు పరిష్కారమనేది కుదరకపోయినా [illegible] ఏదో ఒక పరిష్కారం కుదరగలదన్న నమ్మకం నాకువుంది." అన్నారు.

ఈ సమాలోచనలలో పాల్గొన్న హోం మంత్రి పండిట్ పంత్ మాత్రం యిదే అభిప్రాయాన్ని ప్రకటించారు.

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ

పూనా, అక్టోబరు 19—రేపు ఉదయం నుంచి యిక్కడ ప్రారంభమౌతున్న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశం చరిత్రాత్మకమైన ప్రాధాన్యతకలదని అభిజ్ఞవర్గాలు భావిస్తున్నవి. బొంబాయి నగరం మినహాగా బృహన్మహారాష్ట్ర నిర్మాణానికి మహారాష్ట్ర నాయకులు సిద్ధపడితే ఆ విషయం ఈ సమావేశాలలో నిర్ణయం కాగలదని విశ్వసిస్తున్నారు.

శ్రీ శంకరరావు దేవ్ నాయకత్వాన ఢిల్లీ సమాలోచనలలో పాల్గొన్న మహారాష్ట్ర ప్రతినిధివర్గంవారు రేపు ఉదయానికే యిక్కడికి చేరగలరని తలంచబడుతున్నది.

రేపు ముందుగా ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ సభ్యులు మాత్రమేకాక, కేంద్రంలోని ఆర్థిక మంత్రి శ్రీ దేశ్‌ముఖ్, న్యాయశాఖ మంత్రి శ్రీ పటాస్కర్, వ్యవసాయ మంత్రి డాక్టర్ పంజాబురావు దేశ్‌ముఖ్, రక్షణశాఖ డిప్యూటీ మంత్రి జనరల్ కె. కె. ఛాన్ స్లేగార్లను, శ్రీయుతులు శంకరరావు దేవ్, రామానంద తీర్థ, దిగంబరరావు బిందూ, దేవీసింగ్ చౌహాన్ (హైదరాబాదు నాయకులు), శ్రీ పి. కె. ఎ. దేశముఖ్, ఆర్. కె. పాటిల్ (మధ్య ప్రదేశ్) ప్రభృతులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

21 వ తేదీన ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశం జరుగుతుంది. శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కాంగ్రెసు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించబడినారు.

మలయాలోని ఆస్ట్రేలియా బలాలు

శాంతి చర్చలకు పిదప కూడా వుండగలవట

[illegible], అక్టోబరు 18—1954 నవంబర్ మొదటి తేదీనుంచి 1955 సెప్టెంబర్ 30 వ తేదీలోపుగా అక్కడ తన సైన్యాన్ని అట్టే పెట్టగలదని సర్ ఫిలిప్ మెక్ బ్రిడ్జి నేడు ప్రతినిధుల సభలో పేర్కొన్నారు.

ఆస్ట్రేలియన్ సైన్యాలు ఆగ్నేయ ఆసియా రక్షణ తంత్రం దృష్ట్యానే మలయాకు పంపబడినవనీ, విప్లవకారులతో శాంతి రాయబారాలతో వాటికి నిమిత్తంలేదని ఆయన అన్నారు.

అమెరికా సందర్శనకు మావో సంసిద్ధత

జాపనీస్ పార్లమెంటు సభ్యుని ప్రకటన

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 18—అమెరికన్ ప్రభుత్వం ఆహ్వానించే పక్షంలో తాను అమెరికాను సందర్శించడానికి యిష్టపడుతున్నానని చైనీస్ రిపబ్లిక్ అధ్యక్షుడు మావో సె-టుంగ్ అన్నట్లు మూడు వారాలపాటు చైనాలో పర్యటించి వచ్చిన జాపనీస్ పార్లమెంటు సభ్యుడు నేడు అన్నారు.

ఈయన జాపనీస్ ప్రభుత్వ పక్షానికి చెందిన 24 గురు సభ్యులలో ఒక రాయబారం నడిపిన మిస్టర్ సీగో హమామ్నో.

పాశ్చాత్యరాజ్యాలకు ఇజ్రాయల్ అభ్యర్థన

—ఇతోధిక ఆయుధ సహాయానికి

జెరూసలెం, అక్టోబర్ 18—

ఇజ్రాయల్‌కు అట్టే ఖరీదులేనివీ, మంచివీ, భారీ ఆయుధాలు అనేకం కావాలనీ, వాటిని తనకు ఎక్కడ విలువపడితే అక్కడనుంచి సేకరించుకొనడానికి తాము కృతనిశ్చయులమై వున్నామనీ ఇజ్రాయల్ ప్రధాని,విదేశాంగమంత్రి అయిన మిస్టర్ మోషె షారెట్ నేడు అన్నారు.

పార్లమెంటులో విదేశ వ్యవహారాలపై చర్చను ప్రారంభిస్తూ, పాశ్చాత్య రాజ్యాలలో ముఖ్యంగా అమెరికాతో ఇజ్రాయల్ ఒక రక్షణ ఒడంబడికను చేసుకొనగోరుతున్నదని అయితే, ఆయుధాల స్థానే అట్టి ఒడంబడిక చేసుకొనడానికి అంగీకరింపబోమనీ ఆయన అన్నారు.

చెకొస్లొవేకియానుంచి ఆయుధాలను కొనడానికి ఈజిప్టు నిర్ణయించుకొనడంతో ఇజ్రాయల్ మనుగడకే ప్రమాదం వాటిల్లిందనీ, పాశ్చాత్య రాజ్యాలు ఇజ్రాయల్ శత్రువులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నవనీ షారెట్ అన్నారు.

గత ఆగస్టులో ఇజ్రాయల్ సరిహద్దు మార్పు అవసరం కావచ్చునంటూ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన భయాందోళనలకు ఎడమిచ్చిందని అన్నారు.

రెండు విషయాలలోనే ఈజిప్టుతో ఇజ్రాయల్‌కు వివాదం కలదని, అందులో ఒకటి సూయజ్ నుంచి ఇజ్రాయల్‌కు అకాబా సింధు శాఖలోనికి ప్రవేశించే నావల [illegible], మరొకటి ఎల్ ఆజా నిస్సైన్య మండలమని ఆయన అన్నారు.

ఎల్ ఆజామండలం నుంచి తన బలాలను ఈజిప్టు ఉప సంహరించుకొనలేదనీ, ఇజ్రాయల్ తన సరిహద్దు మార్పులకు అంగీకరించబోదనీ కూడా ఆయన అన్నారు.

ఈజిప్టు ఆయుధ సేకరణ ప్రయత్నాల దృష్ట్యా ఇజ్రాయల్ నాణ్యమైన ఆయుధాలను ఎక్కువగా, చౌకగా కొనడమే ఇజ్రాయల్ కర్తవ్యమని ఆయన అన్నారు.

ఈజిప్టుకు ఎక్కువగా ఆయుధాలను అందజేస్తూ ఇజ్రాయల్‌కు యుద్ధ ప్రమాదం, విధ్వంసం తెచ్చిపెడుతున్న సంగతిని రష్యా గుర్తించాలని కూడా మిస్టర్ షారెట్ హెచ్చరించారు.

వివిధ దేశాలమధ్య ప్రయాణాలపై నిర్బంధాల సడలింపు

అనతికాలంలోనే జరగగలదని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆశాభావం

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—

ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ప్రయాణాలపై నిర్బంధాలు వీలైనంతవరకు తగ్గించివేయబడే కాలం త్వరలోనే రాగలదని ప్రధాని నెహ్రూ నేడిక్కడ యాత్రానిర్వహణ సంస్థల అంతర్జాతీయ యూనియన్ పదవ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆశాభావం ప్రకటించారు.

ఇటీవలి సంవత్సరాలలో రాకపోకల సౌకర్యాలు, విజ్ఞాన శాస్త్రాలు ప్రపంచంలోని దేశాలు ఒకదానికొకటి దూరంగా కనబడకుండా అత్యంత సన్నిహితమైపోయేటంత విశేషంగా అభివృద్ధిపొందాయని, అయితే భౌతికంగా వచ్చిన ఈ పరిణామంతో సరితూగగల విధంగా ప్రపంచం మానసిక వికాసాన్ని పొందలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ రెండింటికీ మధ్య ఒక అఘాతం ఏర్పడి వున్నదని, ఏమైనా రాకపోకల విషయంలో సాధించబడినంతగా ఆర్థిక, రాజకీయ రంగాలలో మనం అభివృద్ధిని సాధించలేకపోయామని ఆయన వివరించారు.

వివిధ దేశాలమధ్య యాత్రలను మెచ్చుకుంటూ ఆయన యింకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"ఒక దేశంనుంచి మరొక దేశానికి యాత్రలు చేయడం ఉత్తమమైనదే. అయితే, యాత్రికుడు విషయగ్రహణాసక్తిగల, సుహృద్భావపూర్వకమైన మనస్సుతో అన్యదేశానికి యాత్ర చేయడం ఉత్తమతరం. కాగా, యాత్రికుడు తాను వెళ్ళిన దేశంలో తన దేశానికి ప్రతినిధిగా వ్యవహరించి అప్పటి విశేషాలను, అభిప్రాయాలను గ్రహించడమే కాకుండా తన దేశానికి తిరిగివచ్చిన పిదప ఇక్కడ ఆ దేశానికి ప్రతినిధిగాకూడా వ్యవహరించడం [illegible] ఉత్తమోత్తమం కాగలదు. అప్పుడే యాత్రకు పూర్తిగా సార్థక్యం కలుగుతుంది.

"నేను ప్రపంచంలో అనేక ప్రాంతాలను [illegible] ప్రపంచంలోని యితర ప్రాంతాలను సందర్శించడమే నిజమైన యాత్ర.

"యాత్రకు ప్రయాణ సౌకర్యాలతో అత్యంత సన్నిహిత సంబంధం కలదనడానికి సందేహం లేదు. ఈ సందర్భంలో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధికి, దాని ప్రభావానికి సంబంధించి ప్రపంచ చరిత్ర గోచర 200 సంవత్సరాల అధ్యాయాన్ని పరిశీలించడం మంచిది. అంతకుపూర్వం కొన్ని వేల సంవత్సరాలపాటు ప్రపంచంలో రాకపోకల సదుపాయాలు అభివృద్ధిలేనిది ఎరుగక స్థిరంగా వుండిపోయాయి. ఆకాలంలో ప్రయాణానికి అతివేగవంతమైన సాధనం గుర్రం. తరువాత పారిశ్రామిక విప్లవం ఫలితంగా కొత్తకొత్త ప్రయాణసాధనాలు కనిపెట్టబడ్డాయి. అంతట వీటి సంఖ్య, [illegible] శరవేగంతో వృద్ధిపొందాయి.

"మరికొద్ది సంవత్సరాలలో ప్రయాణాలను ఇప్పటికంటే కూడా వేగంగా నిర్వహించే సౌకర్యాలు కనుగొనబడగలవని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాకపోకల సౌకర్యాలలో సాధించబడిన ఈ అభివృద్ధి కారణంగా ప్రపంచంలో వివిధ దేశాలమధ్య దూరాలు సంకుచించిపోయి అన్ని దేశాలు ఒకదానికొకటి ఇరుగుపొరుగుగా వున్నట్లు మనం భావించడానికి అనువైన పరిస్థితి ఏర్పడింది.

"ప్రయాణ సౌకర్యాలలోను, విజ్ఞాన శాస్త్రాలలోను సాధించబడిన అభివృద్ధి ఫలితంగా ఒక ప్రమాదకరమైన భౌతిక పరిణామం కలిగింది. అయితే, భౌతికమైన ఈ పెద్ద మార్పుతో సరితూగగల విధంగా మన మనస్సులు ఎంతవరకు మారాయి అనే విషయాన్ని గురించి నేను గట్టిగా చెప్పజాలను.

"ఆ భౌతిక పరిణామంతో సమంగా మనం మానసికంగా ముందుకు [illegible] అందుచేతనే అంతర్జాతీయ వ్యవహారాలలో మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తున్నది.

"ఆర్థికంగా, రాజకీయంగా, ఇతర విధాలుగా కూడా మనం విభిన్న భావాలుగా, ఒక్కొక్కప్పుడు ఒకరితో ఒకరం ఏదో విధమైన సంఘర్షణలో కూడా చిక్కుకుంటూ స్వతంత్ర జాతీయ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తున్నాము. ప్రయాణ సౌకర్యాలలో కొత్తకొత్త మార్పులు శరవేగంతో వస్తున్న నూతన ప్రపంచానికి ఇది ఎంతవరకు సరిపడగలదో మీరే ఆలోచించుకోవాలి. ఈ రెండు విషయాలకు మధ్య ఒక పెద్ద అఘాతం నిలిచి వున్నది. ఎందుచేతనో ప్రయాణ సౌకర్యాల విషయంలో సాధించినంతగా ఆర్థిక, రాజకీయ రంగాలలో మనం అభివృద్ధిని సాధించలేకపోయామని అంగీకరించక తప్పదు. ఈ అఘాతాన్ని పూడ్చకపోతే దుష్పరిణామాలు తప్పవు.

"ఈ అఘాతాన్ని తొలగించడానికి అనేక సాధనాలు వున్నవి. వీటిలో ముఖ్యమైనది ఒక దేశ ప్రజలు మరొక దేశానికి యథేచ్ఛగా ప్రయాణంచేసి వెళ్ళి, అప్పటి వారితో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని, తమ మధ్య ఎన్ని విభేదాలున్నా తమ ఉభయులకు చెందిన ప్రధానమైన సామాన్య లక్షణాలు కలవనే విషయాన్ని గ్రహించడమని నేను వేరే చెప్ప నక్కరలేదు. ఈ విధంగా యాత్రలవల్ల కలిగే ఆనందం, ఇతర విధ ప్రయోజనాల మాట అటుంచి, వాటివల్ల మానవులు ఒకరి నొకరు అర్థం చేసుకోవడమనే విస్తృతతర ప్రయోజనం ఒకటి కలుగగలదు. ప్రయాణ సౌకర్యాల అభివృద్ధి ఫలితంగా దూరాభారాలు నశించి ప్రపంచ దేశాలు పరస్పరం సన్నిహితమై పోతున్న ప్రస్తుత కాలంలో ఈ ప్రయోజనానికే విశేషతర ప్రాముఖ్యం యివ్వబడవలసి వున్నది.

"మనదేశ ప్రభుత్వమని, ఏక ప్రపంచమని మనం తరచు వింటూ వుంటాము. కాని, రాజకీయాది దృక్పథాల దృష్ట్యా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ఆదర్శం వాస్తవరూపం పొందడానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చు. అయితే, ఆ ఏక ప్రపంచ ఆదర్శం ఫలించడానికి తగిన పరిస్థితులను, వాతావరణాన్ని కల్పించడానికి మనం ప్రయత్నించాలి."

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి స్వాగతోపన్యాసం

కేంద్ర ప్రభుత్వ రైల్వే, రవాణా శాఖ మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రతినిధులకు స్వాగతం చెప్తూ, ఇతర దేశాలనుంచి ఇండియాకు వస్తున్న యాత్రికుల సంఖ్య క్రమంగా హెచ్చుతున్నదని అన్నారు.

(మిగతా 2 వ పేజీలో)

ఈనాం రైతుల రక్షణ బిల్లు

1947 నుంచీ అమలుకు ఢిల్లీ అనుమతి కోరడానికి ఆంధ్ర మంత్రివర్గం నిర్ణయం

కర్నూలు, అక్టోబర్ 18—

కొన్నిరకాల ఈనాములలో కౌలుదారుల హక్కుల రక్షణకు తాము తలపెట్టిన శాసనాన్ని గతంనుంచీ అమలుపరిచే విషయంలో కేంద్ర ప్రభుత్వపు సలహాను తిరిగి పొందడానికి నేడు ఆంధ్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

ఎస్టేట్ల పద నిర్మూలనాన్ని కొన్ని రకాల ఈనాములకు కూడా వర్తింప చేసే నిమిత్తం 1948 ఎస్టేట్స్ ల్యాండ్ ఆక్టును సవరించడానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనుమతి నిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. అందులో ఈ సవరణచట్టం గతంనుంచి అమలు జరుపబడరాదనే సూచన ఒకటట.

ఈ శాసనాన్ని గత కాలానికి కూడా, అనగా 1947 వరకు కూడా వర్తింప జేయాలని, 1947 తరువాత తొలగించబడ్డ కౌలుదార్లకు కూడా ఈ శాసనం క్రింద న్యాయం జరగడానికి వీలుండాలని లోగడ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం తీర్మానించివుంది. ఆ అభ్యర్థనకు తాము కట్టుబడి వున్నట్లు ఆంధ్ర ప్రభుత్వం భావిస్తున్నది. కనుక, ఈ శాసనాన్ని వెనుక నుంచి అమలు జరపడానికి అనుమతించవలసిందిగా కేంద్రాన్ని కోరడానికి నేడు మంత్రివర్గం నిర్ణయించిందట.

కొన్ని ఏళ్ళ సేవకోసం ఇవ్వబడ్డ ఈనాములను ఈ బిల్లు అధికారం నుంచి మినహాయించాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఈ రకం ఈనాములకు రైత్వారీ పట్టాలు ఇవ్వబడగలవట.

మఠ, ధర్మ కార్యాల కోసం ఇవ్వబడ్డ ఈనాములను కూడా ఈ శాసనం నుంచి మినహాయించడానికి మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

ఇప్పుడు తలపెట్టబడ్డ ఈ శాసనం పాత ఈనాముల రద్దుకు మార్గం సుగమం చెయ్యడానికే ఉద్దేశించబడింది.

ఈనాముల రద్దుకు దారి భావించే ఈనాందారులు కౌలుదారులను భూములనుండి లేవగొట్టకుండా రక్షణ కల్పించడం కూడా ఈ శాసనం గతంనుంచి అమలు చెయ్యడానికి కోరడానికి మరొక కారణం.

ఫ్రెంచి ప్రభుత్వంపట్ల అసెంబ్లీచే విశ్వాస ప్రకటన

ఆల్జీరియా సమస్యపై జరిగిన వోటింగ్ వివరాలు

పారిస్, అక్టోబర్ 18—అల్జీరియా సమస్యపై ఫ్రెంచి ప్రభుత్వం పట్ల నేషనల్ అసెంబ్లీ నేటి రాత్రి విశ్వాసం ప్రకటించింది.

మస్యూర్ ఎడ్గార్ ఫార్ ప్రధానిగా గల ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ 308 మంది, అందుకు విరుద్ధంగా 254 మంది వోటు చేశారు.

అసెంబ్లీ సభ్యులు ఐకమత్యంగా వుండవలెనని ప్రధాని విజ్ఞప్తి చేసిన మీదట వోటింగ్ జరుపబడింది. ఆల్జీరియా సమస్యను చర్చించడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయానికి నిరసనగా ఫ్రెంచి ప్రతినిధుల "వాకౌట్"ను బలపరచడం ద్వారా ప్రభుత్వాన్ని బలపరచవలసిందని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

జెనీవాలో జరగనున్న విదేశాంగ మంత్రుల సమావేశంలో ఫ్రెంచి ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించడానికి విశేషాధికారాలు యివ్వవలసిందిగా మస్యూర్ ఫార్ కోరారు.

మొత్తం 623 మంది డిప్యూటీలలో 562 మంది సభకు హాజరైనారు.

వోటింగ్ ఫలితం ప్రభుత్వానికి పునర్విజయంగా పరిగణించబడుతున్నది.

ప్రధాని జాతీయ సహాయ నిధి

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—ప్రధాని జాతీయ సహాయ నిధికి 1955 అక్టోబర్ 1 వ తేదీ నుంచి అక్టోబర్ 5 వ తేదీ వరకు రు. 21,848-6-0 వసూలైంది.

1947 నవంబరులో ఈ నిధిని ప్రారంభించినప్పటి నుంచి 1955 అక్టోబర్ 5 వ తేదీ వరకు వసూలైన మొత్తం రు. 1,38,48,391-6-3.

ఫిలిములకు ....

మద్రాసులో [illegible] స్టూడియోలో తీయబడు కానున్న తెలుగు చిత్రము నందు ప్రధాన పాత్ర ధరించి నటించే నిమిత్తం, ఫోటోకు అనుగుణమైన మంచి ముఖము తీరు, నటనా సామర్థ్యం కల నాయిక కావలెను.

మంచి పారితోషికము.

కొత్తగా తీసిన ఫోటోగ్రాపులతోను, యితర వివరములతోను వెంటనే ఇంగ్లీషులో వ్రాయండి.

సొసైటీ పిక్చర్స్

2-సి. సర్ సి. వి. రామన్ రోడ్డు, ఆల్వార్‌పేట, మద్రాసు - 18.

జామా ఇన్‌హేలర్ ZAMA INHALER జామా ఆయిల్ & రబ్

ఆయుర్వేదాచార్య
శిష్టా సుబ్రహ్మణ్యశాస్త్రి
గారి
పంచబాణ
రసాయనము
వరముల బలమునకు
దివ్యమగు ఔషధము
30 రోజులకు 40 మాత్రలు రు. 10/-
సమస్త ఆయుర్వేద ఔషధములు
కొరకును, క్యాటలాగు ఉచితము.
ఆంధ్రరత్న ఆయుర్వేద నిలయం,
బ్రాడీపేట, ఆరండల్ పేట పి. ఓ.
గుంటూరు.

చిట్ టెండరు నోటీసు

ఆంధ్ర హైవేసు డిపార్టుమెంటు

కడప సూపరింటెండింగు ఇంజనీరు ఆఫీసులో ఈ క్రింద కనుపరచిన పనికిగాను సీలు వేసిన టెండర్లు 16-12-55 వ తేది మధ్యాహ్నము 1-00 గంటవరకు తీసికొనబడును.

టెండరు ఫారములు కడప హైవేసు సూపరింటెండింగు ఇంజనీరు వద్దనుండి 1-11-55 వ తేదినుండి 7-12-55 వ తేదివరకు ఆఫీసు పనిచేయు దినములలో తీసికొనవచ్చును.

పనిమొక్క పేరు: బెనారస్-కేప్‌కామరిన్ రోడ్డులో, కర్నూలు సమీపమున, తుంగభద్ర నది మీద వంతెన కట్టుట.

కాంట్రాక్టు తరగతి: లంప్‌సం కాంట్రాక్టు

ధరావతు: రు. 55,800/-

టెండరు ఫారముల ఖరీదు: రు. 30-7-6

కాంట్రాక్టు కాలపరిమితి: 2 సంవత్సరములు.

సూపరింటెండింగ్ ఇంజనీరు, హైవేసు, కడప.

ఒరిస్సాలో హర్తాళ్

అసెంబ్లీ, హైకోర్టు సమావేశాలు వాయిదా

భువనేశ్వర్, అక్టోబర్ 18—ఒరిస్సా రాష్ట్రానికి న్యాయం కలిగించే సిఫారసులను ఫజల్ అలీ కమిషన్ వారు చేయనందుకు నిరసనగా నేడు ఒరిస్సా రాష్ట్రం అంతటా హర్తాళ్ జరిగింది. పికెటింగ్ కారణంగా నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేయవలసి వచ్చింది కూడా. మొత్తం 140 మంది సభ్యులలోను, సభా ప్రారంభ సమయానికి 20 మంది కూడా హాజరు కానందున "కోరం" లేని కారణాన వాయిదా వేయడం జరిగింది.

శాసన సభ్యులు ... నివాసగృహాల వద్ద పికెటింగ్ జరిగింది. అంతేకాదు. ... నాయకుడు శ్రీ విశ్వనాథ్ ఉంటియా, ... కొందరు అసెంబ్లీ సభ్యులతో కలిసి అసెంబ్లీ గేటుముందు పికెటింగ్ చేశారు. సభలో ప్రవేశించవద్దని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. స్పీకరుకు కూడా వారు యిదే విధంగా విజ్ఞప్తి చేశారు. కాని ఆయన తన కారును బయటనే ఆపివేసి, కాలినడకను అసెంబ్లీ హాలుకు వచ్చారు.

సభ వాయిదా పడడానికి ముందు, సభా నాయకుడు శ్రీ నబకృష్ణచౌదరి మాట్లాడుతూ ప్రతిపక్షం రోరలి తనకు విచారాన్ని కలిగిస్తున్నదని అన్నారు. ఒరిస్సా రాష్ట్రం న్యాయమైన కోర్కెలను ఫజల్ అలీ కమిషన్ నిరాకరించిన దరిమిలాలో సభలో ఎలాంటి అభిప్రాయ భేదమూ లేదని కూడా ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్ సరిహద్దులలోని కొన్ని ఒరియా ప్రాంతాలను తమకు యివ్వాలని ఒరిస్సా ప్రభుత్వం కోరుతూ వచ్చింది. దానిని ఫజల్ అలీ కమిషన్ కాదన్నది.

గుంపుల వివాదాలు, లాయర్ల గైర్హాజరు కారణంగా ఒరిస్సా హైకోర్టు సమావేశాలు కూడా వాయిదా పడినవి.

విశాల ఒరిస్సా రాష్ట్ర సాధనకుగాను 50 సంవత్సరాల కిందట ఏర్పడిన ఉత్కళ సమ్మేళనం వారి ఆదేశం ప్రకారం, రాష్ట్రం మొత్తం మీద అనేక వందల మంది విద్యార్థులు నేడు తరగతులకు గైర్హాజరైనారు. హర్తాళ్ అనంతరం, కటక్‌లో సాయంకాలం బ్రహ్మాండమైన ఊరేగింపుతో బహిరంగ సభ జరిగింది.

పూరీలో రైళ్ళ రాకపోకలు బంద్

రైలు పట్టాలమీద నేటి ఉదయం నుంచి పికెటర్లు గుంపులుగా కూర్చున్నందున పూరీ నుంచి నేడు బయలుదేరిన రైళ్ళన్నీ తిరిగి ప్లాట్‌ఫారాలకు చేరక తప్పలేదు. కల్కత్తా-పూరీ ప్యాసింజరు, సిగ్నల్ పాయింటు నుంచి స్టేషన్ లోపలికి రావడానికి రెండు గంటలు పట్టింది. సాయంకాలం హర్తాళ్ ముగిసే వరకు తాము పట్టాల మీది నుంచి కదిలేది లేదని పికెటర్లు పట్టుపట్టడంతో జిల్లా మేజిస్ట్రేటు, పోలీసు అధికారులు కూడా చేసిన ప్రయత్నాలు విఫలమైనవి.

చివరకు నేడు జరిగిన హర్తాళ్ ఫలితంగా పూరీ జగన్నాథస్వామి ఆలయానికి మామూలుగా వచ్చే భక్తులు కూడా రాలేకపోయారు.

మద్రాసు, అక్టోబర్ 18—శ్రీ శివకామసుందరి దేవస్థానంవారి యాజమాన్యాన కొత్వాల్ బజారులో జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంలో అక్టోబర్ 20 వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీమతి కె. శ్యామల బృందంవారు హరికథా సంకీర్తన చేస్తారు.

ఆంధ్రపత్రిక
1955 అక్టోబర్ 20, గురువారం

ఉత్తమ సంస్థ

ఆర్భాటమే తప్ప రాజకీయాల ప్రభావం బహు పరిమితం. అనేక సందర్భాలలో నేటి రాజకీయ సంఘటనల ప్రకారం నేటి తరానికే పూర్తిగా విస్తరించవు; రేపటితరం మాట వేరే చెప్ప నక్కరలేదు. అయితే, తక్షణ సమస్యలే ప్రాతిపదికలు కావడం వల్లనేమి, తాత్కాలికోద్రేకాలను ప్రకోపింపజేసేవి కావడంవల్లనేమి రాజకీయాలే ప్రజాదృష్టిని హెచ్చుగా ఆకర్షిస్తుంటాయి.

రాజకీయాల ప్రభావంకంటె విస్తృతమైనదీ, శాశ్వతమైనదీ, శుభోదర్కమైనదీ సంస్కృతీ సాహిత్యాల, వైజ్ఞానిక శాస్త్రాల ప్రభావం. అయినా, వీటిలో ఆవేశకావేశాల ప్రదర్శనానికి అవకాశం తక్కువ కాబట్టి, ఇవి అంతగా దృష్టిని ఆకర్షించవు. మిత్రరాజ్యసమితి పేరు వినవచ్చినంతగా, దాని యాజమాన్యాన మానవాళికి అపూర్వ సేవ చేస్తున్న ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ, ఆరోగ్యసంస్థ, వైజ్ఞానిక సంస్థ మొదలైన వాటి పేరు వినరాక పోవడానికి కారణం దాని కున్నట్టుగా వీటికి రాజకీయాలతో సంబంధం లేకపోవడమే.

ఎట్టి ఆర్భాటం లేకుండా మానవసేవ చేస్తున్న సంస్థలలో ఎన్నదగిందే ప్రపంచ ఆహార, వ్యవసాయసంస్థ. ఈ నెల 16 వ తేదీతో దీనికి పదేళ్ళు నిండినవి. పది సంవత్సరాల కిందట 44 దేశాల పరిమిత సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు ప్రపంచంలోని 71 దేశాలకు విస్తరించి ఆహార, వ్యవసాయ రంగాలలో ముఖ్య సమస్యల పరిష్కారానికి విశేషంగా పాటుపడుతున్నది.

అంతమాత్రాన ఆహార విషయంలో ప్రపంచ సమస్య ఒకటి పూర్తిగా పరిష్కారమైనదని మేమనడంలేదు. ప్రపంచం మొత్తంమీద వ్యవసాయోత్పత్తి 1946-47 లో కంటె 1954 లో నూటికి 25 వంతులు పెరిగిన మాట వాస్తవమే. ప్రపంచం జనాభా ప్రతి 24 గంటలకు ఇంచుమించు ఒక లక్ష చొప్పున పెరుగుతున్నందున, రోజు కొక లక్షమందికి అదనంగా ఆహారం అందజెయ్యవలసి వస్తున్నది. ఈ జనాభా పెరుగుదలనుమించి ఆహారోత్పత్తి వృద్ధి చెందింది కాని, ప్రపంచ జనాభాలో అధిక సంఖ్యాకులకు ఈనాటికి కూడా ఒంటి నిండా బట్ట, కడుపునిండా తిండి లభించడం లేదు. ప్రపంచ ప్రజలలో నూటికి 60 వంతులు ఒక పూటతిని, రెండవపూట పస్తుండవలసి వస్తున్నది. ఆహారోత్పత్తి అన్ని దేశాలలో సమానంగా పెరగక పోవడమే, ఆర్థిక స్థితిగతులలో వివిధ దేశాల మధ్యనే కాక, విభిన్నవర్గాల మధ్య కూడా విపరీత వ్యత్యాసా ఉండడమే ఈ పరిస్థితికి కారణం.

శతాబ్దాలనుంచి, సహస్రాబ్దాలనుంచి ప్రపంచాన్ని పీడిస్తున్న ఆహార సమస్యల సన్నిటిని ఒక్క దశాబ్దంలో పరిష్కరించడం ఎంతటి అంతర్జాతీయ సంస్థకైనా సాధ్యం కాదు. కాని, ఉన్నత జీవన ప్రమాణాలను లక్షించడం, ప్రజల ముఖ్యావసరాలను తెలుసుకోవడం, సహజ సంపదల అంచనా కట్టడం, మేలురకం విత్తనాలను అందించడం, పశుగణాభివృద్ధికి తోడ్పడడం, ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రచారం చేయడం, తెగుళ్ళను నివారించడం, అడవి, మత్స్య సంపదలను పెంపొందించడం మొదలైన వివిధ విషయాలలో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ నిరాడంబరంగా ప్రశంసనీయమైన కృషి చేసిందనడానికి సందేహం లేదు.

ఈ సంస్థ స్థాపించబడిన నాటి నుంచీ ఇండియా దీనిలో సభ్యత్వం కలిగి వుండడమేకాక, దీనితో సన్నిహిత సంబంధం కలిగి, వ్యవసాయపు లెక్కల సేకరణ, పశువ్యాధుల నివారణ, యంత్ర సహాయంతో బంజర్లను సాగుచెయ్యడం మొదలైన అనేక విషయాలలో దీనినుంచి అధిక సహాయం పొందింది. ఆహార విషయంలో భారతదేశం నేడు స్వయంసమృద్ధిని సాధించిన మాట నిజమే అయినా, అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాల ప్రమాణానికి రావడానికి ఆధునిక విజ్ఞానం ద్వారా ఇంకా ఎంతో అభివృద్ధి చెందవలసి వున్నది. వ్యవసాయోత్పత్తిలో ఇండియా కంటె కూడా వెనుకబడిన దేశాలు ఆసియా ఖండంలో కొన్ని వున్నవి. ఈ దేశాలన్నిటిలో వ్యవసాయ పద్ధతులు మార్పుచెంది, వాటి ఆహార సమస్యలు పరిష్కారం కావడానికి వైజ్ఞానిక శాస్త్రాలలో పురోభివృద్ధి సాధించిన దేశాల తోడ్పాటు అవసరం. ఆ సహాయ సహకారాలు అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ ద్వారానే లభ్యం కాగలవు.

అమెరికా వాణిజ్య రాయబారవర్గం

చెన్నపురి ఆగమనం

మద్రాసు, అక్టోబర్ 19—ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న అమెరికా వాణిజ్య రాయబారవర్గం వారు నేటి మధ్యాహ్నం కలకత్తా నుంచి విమానంలో ఇక్కడికి వచ్చారు.

రాయబారవర్గం వారు ఇండియాలోని ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఇండియా, అమెరికా దేశాలమధ్య వాణిజ్యాభివృద్ధికి గల అవకాశాలనుగురించి ఇండియా వర్తకులతో వారు చర్చలు జరుపుతున్నారు. అమెరికా వాణిజ్య రాయబార వర్గంలోని మొత్తం ఆరుగురు సభ్యులలో నలుగురు మద్రాసు వచ్చారు. మిగతా ఇద్దరు సభ్యులు కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్ళారు.

అమెరికా ప్రభుత్వం వాణిజ్య శాఖవారు ఈ రాయబార వర్గాన్ని ఏర్పాటు చేశారు. మద్రాసులో అమెరికా సమాచార శాఖకు చెందిన పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ మిస్టర్ పాల్ షెర్బర్టు వాణిజ్యరాయబార వర్గంవారికి స్వాగతం చెప్పారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం

ఢిల్లీలో ప్రాథమికపు ఏర్పాట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 18—రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన రాజకీయ సమాలోచనలు ఒక వైపున జరుగుతూ వుండగా, మరొక వైపున హోంశాఖలో ఈ మధ్యనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక శాఖవారు, ఫజల్ అలీ కమిషన్ నివేదికను చివరకు ఏ రూపంలో ఆమోదించినప్పటికీ, దానిని అమలు జరపడానికి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదికను ప్రచురించడం వీరి మొదటి పనిగా వుంది. అనేక వేల కాపీలను ముద్రింపించి, దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపించడం పూర్తి అయినది కనక, ఆ నివేదికపై వస్తున్న అభిప్రాయాలను సేకరించడానికి యిప్పుడు వీరు పూనుకున్నారు.

పోతే రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన ఆర్థికమైన, న్యాయశాస్త్ర సంబంధమైన, రాజ్యాంగానికి సంబంధించిన సమస్యలను కూడా పరిశీలింపు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో సరిహద్దు వివాదాలను పరిష్కరించే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు.

ఈ నెల 22, 23 తేదీలలో రాష్ట్రాల ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు కనక ముందుగా రాష్ట్రాల అభిప్రాయాలు స్థూలంగా తెలియ గలవని, ఆ తరువాత సమగ్రమైన నివేదికలు చేరగలవని కూడా విశ్వసిస్తున్నారు.

అంచనాల సంఘ సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—అంచనాల సంఘం అక్టోబరు 18 వ తేదీన శ్రీ బల్వంతరాయ్ గోపాల్జీ మెహతా అధ్యక్షతక్రింద సమావేశమై రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన అంచనాలను పరిశీలించి, ఆ శాఖ ప్రతినిధులతో సమాలోచనలు జరిపిందని లోక సభ కార్యదర్శివర్గం అక్టోబరు 18 వ తేదీన ఒక పత్రికా ప్రకటన చేసింది.

పంజాబు రాష్ట్ర నిర్మాణ సమస్యలు

అకాలీలతో కాంగ్రెసు అధిష్ఠానవర్గం చర్చలు జరపలేదని వివరణ

జలంధర్, అక్టోబర్ 18—ఫజల్ అలీ కమిషన్ నివేదికను గురించి మాత్రమే కాక, మరే విషయంలోను, పంజాబు ప్రదేశ్ కాంగ్రెసు మహా మరెవ్వరితోను, అందులోను అకాలీలతో కాంగ్రెసు హైకమాండ్ వారు ఎలాంటి సమాలోచనలు కొనసాగించలేదని కాంగ్రెసు కార్యదర్శి శ్రీమన్ నారాయణ్ నేడిక్కడ ప్రకటించారు.

అకాలీ నాయకులు ఈ మధ్యన మౌలానా ఆజాద్, పండిట్ పంత్‌లతో జరిపిన సమాలోచనలను గురించి శ్రీ నారాయణ్ ప్రస్తావిస్తూ, యివి ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నందున కాంగ్రెసు హైకమాండ్‌కు వీనికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టంచేస్తూ యిలా అన్నారు:

"కాంగ్రెసు హైకమాండ్‌తో రాయబారాలు జరపాలని అకాలీల నాయకులు ఉద్దేశిస్తున్నట్లు నాకు తెలియవచ్చింది. అదే నిజమైతే వారు ముందుగా పంజాబు ప్రదేశ్ కాంగ్రెసును కనుగొనాలి. ప్రదేశ్ కాంగ్రెసును కాదని హైకమాండ్ ఎలాటి సమాలోచనలు జరపదు కూడా."

శ్రీ నారాయణ్ నేడిచ్చటనుంచి, పంజాబు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు గ్యాని గురుముఖ్‌సింగ్ ముసాఫిర్‌తో కలిసి పాటియాలా వెళ్ళారు.

భాషా రాష్ట్రాల సంఘం వల్లభ ప్రాంతీయ సంఘంవారు నేడు సమావేశమై పెప్సూ, పంజాబు, హిమాచల్ ప్రదేశ్‌లను ఏక రాష్ట్రంగా చేయడానికి వ్యతిరేకిస్తూ తీర్మానించారు. నవంబరు 3 వ తేదీన అంబాలాలో సమావేశమై భవిష్యత్కార్య క్రమాన్ని నిర్ణయించుకోవాలన్న నిశ్చయానికి వచ్చారు.

పెప్సూ కమ్యూనిస్టులు

పాటియాలా, అక్టోబర్ 17—పెప్సూ విధానసభలో కమ్యూనిస్టు సభ్యులు అయిదుగురు పెప్సూను పంజాబులో విలీనంచేయాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసును సమర్థించే తీర్మానం ప్రతిపాదనకు నోటీసు యిచ్చారు. అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా వుండాలి. పెప్సూ, పంజాబుల విలీనం తరువాత పంజాబీ భాషారాష్ట్రాన్ని నిర్మించాలని కూడా సూచిస్తున్నారు.

విదర్భ రాష్ట్రం

హైదరాబాద్ మరాట ప్రాంతాలు కూడా చేర్చాలట

నాగపూర్, అక్టోబర్ 18—నాగపూర్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ నేడిచ్చట సమావేశమై మధ్య ప్రదేశ్‌లోని మరాటీ ప్రాంతాలతో కొత్తగా విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులకు హర్షామోదాలు ప్రకటించారు.

మహాకోసల్‌లోని మరికొన్ని మరాటీ భాషా ప్రాంతాలను, విదర్భకు సామీపంగునే హైదరాబాద్‌లో వున్న ఎనిమిది మరాఠ్వాడా జిల్లాలను కూడా కొత్త రాష్ట్రంలో చేర్చవలసి వుంటుందనే అభిప్రాయాన్ని కూడా ఈ కమిటీ వారు వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం వారు యిలా కోరినట్లయితే, అందుకు సమ్మతించాలని కూడా మీరు ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మధ్యప్రదేశ్ సంయుక్త మహారాష్ట్ర సభవారు సమావేశమై విదర్భతోసహా అన్ని మరాటీ ప్రాంతాలచేర్చి సత్వరం బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ తీర్మానించారు. ఇందుకుగాను శాంతియుతంగా ఆందోళన జరపాలని నిశ్చయించుకొని, అక్టోబర్ 18 వ తేదీ నుంచి బృహన్మహారాష్ట్ర వారోత్సవం జరపాలని విదర్భ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

బీహార్ మాజీ గవర్నర్ శ్రీ యం. ఎస్. అణే, పూనానుంచి ప్రెసిడెంట్ ప్రసాద్‌కు, హోం మంత్రి పంత్‌కు, ప్రధాని నెహ్రూకు, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్‌కు ఒక హెచ్చరికగా...

"ఉద్రేక పరిస్థితి తెచ్చిపెట్టవద్దు"

మైసూరు ముఖ్యమంత్రికి కాంగ్రెసు అధ్యక్షుని లేఖ

మైసూరు, అక్టోబర్ 18—కాంగ్రెసువారు, ఫజల్ అలీకమిషన్ నివేదికను సహకార దృక్పథంతో పరిశీలించాలే కాని ఆందోళన కొనసాగించాలన్న దృక్పథంతో వ్యవహరించరాదని కాంగ్రెసువర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం, ముగ్గురు మైసూరు మంత్రుల దృష్టికి కొనిరావాలని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్, మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారిని కోరారు. ముఖ్యంగా పదవులలో వున్నవారు సహకార దృక్పథాన్ని అలవరచుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

కర్నాటక రాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ముగ్గురు మైసూరు మంత్రులూ రాజీనామా సమస్యను కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ చర్చించగలదని పత్రికలలో వచ్చిన వార్తలను గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెసు అధ్యక్షుడు మైసూరు ముఖ్యమంత్రికి లేఖ వ్రాస్తూ "రాజీనామా చేయడమనే రోరలి సమంజసం కాదు. వాంఛనీయమూకాదు" అని అన్నారు. వర్కింగ్ కమిటీ వెలువరుచిన్న అభిప్రాయాన్ని ఆ ముగ్గురు మంత్రులకు తెలియజేయాలని కోరారు.

లెజిస్లేచర్ పార్టీ నేటి సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షుడు వ్రాసిన లేఖ చదివి వినిపించడం జరిగింది. అభిప్రాయ ప్రకటనను కాదనాలని ఎవ్వరూ కోరడంలేదని, కాగా అది నాయకుని కార్యదక్షతకు అనుగుణమైన విధంగా జరగాలని, పార్టీలో ప్రశాంతమైన చర్చలు జరగాలని కూడా ఈ లేఖలో స్పష్టం చేయబడింది. ఉద్రేక పరిస్థితిని కలిగించగల చర్య తగదని, సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి, సంస్థ క్రమశిక్షణను నిర్వహించాలని కూడా సలహా చెప్పారు.

మైసూరు అసెంబ్లీలో అడ్జర్న్‌మెంటు ప్రతిపాదన త్రోసివేత

మైసూరు, అక్టోబరు 18—ఫజల్ అలీ కమిషన్ నివేదిక సిఫారసులకు వ్యతిరేకంగా ముగ్గురు మైసూరు మంత్రులు చేసిన ప్రకటన మంత్రివర్గం సమష్టి బాధ్యతను కాదనడమే అని మైసూరు శాసన సభలో ప్రతిపక్షం తెచ్చిన అడ్జర్న్‌మెంటు ప్రతిపాదనలను సభాధ్యక్షులు నేడు త్రోసివేశారు.

ఇది అత్యవసరమైన సమస్య కాదని చెబుతూ స్పీకరు శ్రీ రుద్రప్పగారు, ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ హిమామ్ తెచ్చిన తీర్మానాన్ని త్రోసివేశారు. కౌన్సిల్‌లో కూడా డిప్యూటీ చెయిర్మన్ యిదే రూలింగును యిచ్చారు.

సుపరిపాలన దృష్ట్యా మంత్రులుగా వున్నవారు తమ రాష్ట్రానికి లేదా నాయకునికి చిక్కులు కలిగించే వ్యక్తిగతమైన ప్రకటనలు చేయకుండా వుండడం మంచిదని ఈ సందర్భంలోనే స్పీకరు సలహా చెప్పారు కూడా.

లండన్, అక్టోబర్ 16—నేడు పెకింగ్‌లో ప్రారంభమైన భారత చలనచిత్ర ప్రదర్శనోత్సవానికి దాదాపు 1700 మంది హాజరైనట్లు న్యూచైనా న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

అజంతా శిల్పాలపైన ఒక డాక్యుమెంటరీ చిత్రం, మరొక డాక్యుమెంటరీ చిత్రం, "దో బిఘా జమీన్" హిందీ ఫీచర్ చిత్రం మొదట ప్రదర్శింపబడినవి.

ఒక వారం రోజులపాటు భారత చలనచిత్ర ప్రదర్శనోత్సవం చైనాలోని 20 పెద్ద నగరాలలో జరుపబడుతుంది.

బెల్గాంపంపిస్తూ బొంబాయి నగరం వున్నా, లేకపోయినా, బృహన్మహారాష్ట్రంలో చేర్చాలని విదర్భవారు ... ఫజల్ అలీ కమిషను సూచించిన విధంగా విదర్భ రాష్ట్రం ... సంయుక్త మహారాష్ట్రవాదులను సంతృప్తి పరచజాలదని ... హెచ్చరించారు కూడా.

బందరులో 18 దుక్కుల వర్షం

స్టీమర్లకు ముడి ఇనుం అందజేయబోయిన మూడు పడవల జాడ తెలియడంలేదట

బందరు, అక్టోబర్ 19—

శనివారంనుంచి యివ్వటికి ఈ పట్టణంలో దాదాపు 18 దుక్కుల వాన కురిసింది. తుఫాన్‌గాలి హోరున వీస్తున్నది. పట్టణంలోని పల్లపు ప్రాంతాలు జలమయమైనవి.

స్టీమర్లకు ముడి ఇనుము అందజెయ్యడానికి బయలుదేరిన ఏడు పడవలలో మూటి జాడ తెలియలేదట.

18 వ తేదీన సాయంకాలం నుంచి యిక్కడ విపరీతంగా వాన కురుస్తున్నది. మొన్న సాయంకాలం కొంత తగ్గినా పెన్న ఉదయం నుంచి మరల తెరలుతెరలుగా పెద్ద వర్షం కురుస్తున్నది పట్టణంలోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమైనవి.

బందరు సముద్రంలో నరుకు నింపుకొనడానికి రెండు స్టీమర్లు వేచి వున్నట్లు తెలుస్తున్నది. వాటికి ముడి ఇనుం నష్టయి చెయ్యడానికి కాకి రాయితో నింపబడిన ఏడు పడవలు బందరు కోట నుంచి 18 వ తేదీ ఉదయం వెళ్ళినవట.

మూడు పడవలు ఎక్కడికో కొట్టుకుపోయినట్లు తెలుస్తున్నది. రెండు పడవలు ఒడ్డుకు కొట్టుకుపోయి మెట్ట ఎక్కినవి. ఒకటి పూర్తిగాను, మరొకటి సగం నీట మునిగినది.

18 వ తేదీ ఉదయమే తుఫాన్ సిగ్నల్ బందరు కోట రేవులో పోర్టు అధికారులు ఎత్తినట్లు తెలుస్తున్నది.

ఈ వారం కురిసిన వానలు, ఈ నెలాఖరుకు కోతకు సిద్ధంగా వున్న పనంగివంటకు నష్టమని చెబుతున్నారు.

పట్టణ వీధులలో నడవడానికికూడా వీలు లేకుండా వుంది. "నోబుల్ రోడ్డు" వీటిలో పూర్తిగా మునిగిపోయింది. మునిసిపల్ ఆఫీసు దగ్గర, రాబర్ట్‌సన్ పోలీసుస్టేషన్ దగ్గర వాననీరు విశేషంగా చేరింది.

రేపల్లెలో 8 దుక్కుల వాన

రేపల్లె, అక్టోబర్ 17—ఈ పూరిలో నిన్న వుదయం నుంచి రాత్రివరకు కుంభవర్షం కురిసింది. మొత్తం ఎనిమిది దుక్కుల వాన కురిసింది. ఈ రోజునకూడా జల్లులు పడుతూనే వున్నవి. ఆకాశం ఇంకా మేఘావృతమై వున్నది. పట్టణంలోని పల్లపు ప్రదేశాలు నీట మునిగి వున్నవి.

గూడూరుకు విద్యుచ్ఛక్తి సప్లయి

మంత్రి శ్రీ లచ్చన్నగారిచే ప్రారంభోత్సవం

కర్నూలు, అక్టోబరు 19—కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లైనుమీద ఇక్కడికి సుమారు 18 మైళ్ళలోవున్న గూడూరులో విద్యుచ్ఛక్తి సరఫరాకు మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నిన్న సాయంత్రం ప్రారంభోత్సవంచేశారు.

గూడూరుకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయడానికి 50,000 రూపాయల ఖర్చుతో పథకం అమలు పరచబడింది.

వ్యవసాయావసరాలకు విద్యుచ్ఛక్తిని వినియోగించడంవల్ల కలుగగల ఫలితాలను గురించి మంత్రి శ్రీ లచ్చన్నగారు వివరించారు.

డివిజనల్ ఎలెక్ట్రిక్ ఇంజనీరు శ్రీ టి. వి. కృష్ణారావు, అసిస్టెంట్ ఇంజనీరు శ్రీ ఎం. శ్యామసుందర రావుగార్లు మంత్రికి స్వాగతం చెప్పారు.

మాజీ మంత్రి శ్రీ ఎస్. శంకరరెడ్డిగారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాలన్నిటికి త్వరితంగా విద్యుచ్ఛక్తి సరఫరా చేయాలని కోరారు. శ్రీ ఎస్. శంకరయ్యగారు కూడా మాట్లాడారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ... రోజులపాటు ... సమావేశమై ... చర్చించడానికి ... అధ్యక్షునిగా ఎన్నుకున్నది.

గోవా పట్ల ఇండియా విధానం మారకపోతే

ఇక ఆ సమస్య తేలదని ఆచార్య కృపలానీ విమర్శ

(మన విలేకరి)

మైసూర్, అక్టోబర్ 18—గోవా స్వాతంత్ర్య సాధన పట్ల ఇండియా ప్రభుత్వం తన విధానాన్ని పునర్నిర్ణయించక పోయినట్లయితే ఆ సమస్య కాల నిర్ణయం లేకుండా వాయిదా పడగలదని ఆచార్య జె. బి. కృపలానీ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ పేర్కొన్నారు.

గోవాలో స్వాతంత్ర్యోద్యమం సాగింపజేసే వారం సాంకేతిక వంటి వియుతం ముందు వని చేయదన్నారు. సముద్ర నిమాన మార్గాలను కూడా బంద్ చేయవలె ప్రభుత్వపు ఆర్థిక నిర్బంధాలు జయప్రదం కావని చెప్పారు.

రాజకీయంగా తేదివి ఒత్తిడి గురించి ప్రస్తావించి ఇంగ్లండు, ఫ్రాన్సు, అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా సహకరించవలె ప్రయోజనం వుండదు అన్నారు. రాజకీయంగా తెచ్చే ఒత్తిడి నియంతలపై పనిచెయ్యదన్నారు. అందుచేత ఇండియా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొంటే తప్ప గోవా విమోచనకు దోహదం చేయదన్నారు.

"మరి 15 ఏండ్లు కాంగ్రెస్ పాలిస్తే ఏమౌతుంది?" అని ఒక విలేకరి ప్రశ్నించగా అది మహావిపత్కరం కాగలదని కృపలానీ జవాబిచ్చారు.

డాక్టర్ లోహియా ప్రవర్తన గురించి అడుగగా ఆయన ప్రస్తుత సమస్యలను పరిష్కరించగలిగితే ఆయనను అనుసరించడానికి తాను సిద్ధంగా వున్నానని కృపలానీ బదులు చెప్పారు.

"మీరు కాంగ్రెస్‌లో తిరిగి చేరుతారా?" అని ప్రశ్నించగా "కాంగ్రెస్ వైపు తిరగడమే నాకు కంపం కలిగిస్తుంది" అని బదులు పలికారు.

జాతీయవాదుల అరెస్టు

సావంత్‌వాడి, అక్టోబర్ 18—గోవాలో స్వాతంత్ర్యోద్యమం కొనసాగించవలెననే గోవన్ నేషనల్ కాంగ్రెస్ పోస్టర్లను గోడలకు అంటించుచుండగా మాపుకాలో నలుగురు గోవన్ జాతీయవాదులను గత శుక్రవారంనాడు అరెస్టుచేసి, వారిని కదుపరి విచారణ నిమిత్తం ... వార్తచేరింది.

కాంగ్రెసు కరపత్రాలు పంచిపెట్టుతున్న మహిళ కూడా అరెస్టు చెయ్యబడినారట.

మద్రాసులో సాయుధులైన వ్యక్తుల దౌర్జన్య చర్య

మద్రాసు, అక్టోబర్ 18—నిన్న రాత్రి ఇలియట్ బీచ్‌కి సమీపంలో సాయుధులైన వ్యక్తులు కొందరు ఒక కారును ఆపి, అందులో వెళుతున్న డ్రైవర్‌ను బెదిరించి ఆయన వద్దనున్న 10 రూపాయలను దోచుకొని పోయారు.

ఈ దౌర్జన్య చర్య జరిపిన ఆరుగురు వ్యక్తులు ఎవరైనాను దుండగులను పట్టుకొనడానికి "పోలీసు కుక్కలు" ఉపయోగించబడినవి. పోలీసులు 395 వ సెక్షన్ కింద ఒక కేసును రిజిస్టర్ చేశారు.



వృద్ధ వీరుల విభిన్న వైఖరి

హైదరాబాద్‌ను చేర్చి విశాలాంధ్ర యేర్పడాలని శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు వాదిస్తుండగా, బృహన్మహారాష్ట్రంలో చేరకుండా విదర్భ విడిగా వుండాలని శ్రీ ఎం. ఎస్. అణే ఉద్ఘాటిస్తున్నారు.

విశాలాంధ్రకు ఫజల్ అలీ కమిషన్ షరతు

సమంజసం కాదని మంత్రి శ్రీ చంద్రమౌళి అభిభాషణ

కొవ్వూరు, అక్టోబర్ 18—రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారిని "ఆంధ్రపత్రిక" విలేకరి ఈ రోజున యిచ్చట కలుసుకొని ఫజల్ అలీ కమిషన్ నివేదికపై మీ అభిప్రాయమేమని ప్రశ్నించగా మొత్తం మీద నివేదికలోని సిఫార్సులు బాగున్నవన్నారు.

బళ్ళారి ప్రత్యేకంగా మనకు కావాల్సి మన రాష్ట్రంలో చేర్చవలసిందనే సిఫారసు న్యాయబద్ధమైనదని, అన్నారు.

విశాలాంధ్ర నిర్మాణం విషయంలో ఏర్పడబోవు తెలంగాణా రాష్ట్రంలో మూడింట రెండు వంతులమంది అనుకూలంగా వున్నచో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా కలిసి విశాలాంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు కావచ్చునననే షరతు కొంత అసమంజసంగా వున్నదని తన అభిప్రాయమన్నారు.

ప్రజాస్వామ్యం దృష్ట్యా చూస్తే ఈ షరతు కొంత సబబేమోనని అనిపిస్తున్నదని కూడా అన్నారు.

ఒరిస్సా రాష్ట్రంలో మన ఆంధ్రభాగాలైన గంజాం, కోరాపుట్ జిల్లాల విషయమై ప్రశ్నించగా, బహుశా సరిహద్దు విషయ సంఘాలు ఇల్లాంటి సరిహద్దు తగాదాలకై సుహృద్భావం కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ఆశిస్తున్నా నన్నారు.

మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు భద్రాచలంనుంచి ప్రత్యేక ప్రభుత్వ లాంచి మీద శ్రీయుతులు అల్లూరి బాపినీడు (యం. యల్. ఏ.), చింతలపాటి వరప్రసాదమూర్తి రాజు (యం. యల్. ఏ.), డాక్టర్ ముల్పూరి రంగయ్య (యం. యల్. ఏ.), పుసులూరి కోదండరామయ్య (యం. యల్. ఏ.)గార్లు మరి కతిపయ అధికార అనధికారులతో కలిసి యిచ్చటకు ఈ రోజు మధ్యాహ్నం వచ్చారు. వారు కాంగ్రెసు వర్కర్ల సభలో పాల్గొని సాయంత్రం మెయిలులో కర్నూలు వెళ్ళారు.

శ్రీకాకుళం సభ తీర్మానం

శ్రీకాకుళం, అక్టోబర్ 14—నూటికి 90 మంది ఆంధ్రులు ఉన్న పర్లాకిమిడి మున్నగు ప్రాంతాలు ఆంధ్రరాష్ట్రంలో చేర్చవలసిందిగా కోరుతూ నిన్న యిక్కడ జరిగిన బహిరంగ సభలో తీర్మానించడమైనది.

సభకు శ్రీకాకుళం మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యిప్పిలి లక్ష్మీనారాయణగారు అధ్యక్షత వహించారు.

శ్రీ ఉప్పాడ రంగబాబు (యం. యల్. ఏ.) గారు, మరి పలువురు పర్లాకిమిడి విద్యార్థులు సభలో మాట్లాడారు.

(1 వ పేజీ తరువాయి)

1951 లో ఇండియాకు 21,000 మంది యాత్రికులు రాగా 1954లో వారి సంఖ్య 38,000 కు హెచ్చిందని, ఈ సంవత్సరం జులై మాసాంతానికి 28,000 మందికి పైగా యాత్రికులు వచ్చారని ఆయన అన్నారు.

"మన దేశాన్ని, మన గ్రామాలను చూడగోరే విదేశ యాత్రికులకు ఎల్లప్పుడు మనపూర్వకంగా స్వాగతమిస్తాము." అని ఆయన అన్నారు.

ఈ సమావేశానికి 40 దేశాలనుంచి 78 మంది ప్రతినిధులు వచ్చారు. పార్లమెంటు హాలులో జరిగిన ఈ సమావేశానికి రష్యా, పోలెండ్‌లు పరిశీలకులను పంపాయి.

ఈ రెండు దేశాలు అంతర్జాతీయ యాత్రల ఏర్పాటు సంస్థల యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేశాయి.

వీటికి సభలో ప్రవేశమీయవలసినదిగా కార్యవర్గం సిఫారసు చేసింది.

ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం యాత్రా కుతూహలం ప్రజలలో ఎక్కువైనదని, దీని ఫలితంగా ప్రపంచంలోని వేర్వేరు దేశాల ప్రజల మధ్య సాన్నిహిత్యం నంపుటిల్లగలదని ఆయన అన్నారు.

ఈ ఉన్నత లక్ష్యాలతో ఏకీభవించడమే ప్రభుత్వం అభిప్రాయమని, యాత్రికుల సదుపాయాల విషయంలో ప్రభుత్వ రవాణా శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ఆయన అన్నారు.

భారత దేశ ప్రజలలో యాత్రలు భక్తి, మతాభిమానాల ఫలితంగానే చెయ్యబడుతున్నవని, యిప్పటికీ అనేకమంది పుణ్యపురుషులాంతై దివ్య స్థలాలను సందర్శిస్తూ వుండడం కద్దని ఆయన అన్నారు.

ఇండియాకు అధ్యక్షుని జోహార్లు

అంతర్జాతీయ యాత్రానిర్వహణ సంస్థల యూనియన్ అధ్యక్షుడు మిస్టర్ విలియం బోరెల్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ యాత్రలు దేశదేశాల ప్రజలు ఒకరి నొకరు గ్రహించడానికి ఎక్కువగా తోడ్పడగలవనీ, ప్రతిదేశానికి దీనివల్ల మేలు ఒనగూడగలదనీ అన్నారు.

పండిట్ నెహ్రూ నాయకత్వాన ఇండియా ఈనాడు ప్రపంచంలో అతి ముఖ్యమైనస్థానం వహించి వున్నదనీ, అంతర్జాతీయ యాత్రల ద్వారా శాంతికి కృషి చెయ్యాలన్న పండిట్ నెహ్రూ విధానాన్ని యూనియన్ బలపరుస్తున్నదనీ అన్నారు.

యూనియన్ సాధించిన విజయాలను వివరిస్తూ, సరిహద్దులవద్ద తనిఖీ మున్నగు నిర్బంధాలు సడలించబడడానికీ, మారకం నియమాల సడలింపునకు యూనియన్ ఎంతో కృషి చేసిందని మిస్టర్ బోరెల్ అన్నారు.

ఇండియా ప్రాచీన ఆధునిక నాగరికతల ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి సౌందర్యం, అద్భుతాలు, నదీనదులు, లోయలు విదేశ యాత్రికులకు అత్యంత ఆకర్షణీయమని, యాత్రికులు ఇండియాకు ఒక దారికి మార్గంగా ఉపకరించి ఇండియా ప్రజల ఆదర్శాలకు, ప్రతిష్ఠకు అభ్యున్నతికి దోహదం చేయగలరనే దాను ఆశిస్తున్నానని కూడా మిస్టర్ బోరెల్ అన్నారు.

మొరాకోకు కొత్త ప్రధానిగా బెన్‌స్లిమానే ఎన్నిక

సర్వపక్ష ప్రాతినిధ్యంగల జాతీయ ప్రభుత్వం స్థాపనకు రీజెన్సీ కౌన్సిల్ ఆహ్వానం

పారిస్, అక్టోబర్ 18—

మొరాకోలో సర్వపక్ష ప్రాతినిధ్యంగల జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యవలసినదిగా మొరాకన్ మితవాద నేషనలిస్ట్ నాయకుడు సి ఫాత్మా బెన్-స్లిమానేను రీజెన్సీ కౌన్సిల్ నేడు అధికారపూర్వకంగా ఆహ్వానించింది.

ఈ సంగతిని ఫ్రెంచి ప్రభుత్వ ఉత్తర మొరాకో, ట్యునీసియా వ్యవహారాలశాఖ మంత్రి కార్యాలయంవద్ద మిస్టర్ స్లిమానే నేడు జరిపిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.

కొత్త సంఘర్షణలలో 21 మంది మృతి

కాసబ్లాంకా, అక్టోబర్ 18— ఫ్రెంచి ఉత్తరాఫ్రికాలో గత 24 గంటలలోను రేగిన సంఘర్షణల ఫలితంగా 21 మంది మరణించారు.

మొరాకోలోని ముఖ్య నగరాలలో జరిగిన ఈ దాడుల ఫలితంగా ఎనమండుగురు మొరాకనులు విహతులు కావడమేకాక పెక్కుమంది మొరాకనులు, యూరోపియనులు గాయపడ్డారు.

ఈ అల్లరులు ఎక్కువగా జరిగింది మరాకాష్‌లో. వరుసను అయిదవ రోజున అరబ్ యువకులు ఈ నగరం వీధులలో తిరుగుతూ టెలిఫోన్ తీగెలను కత్తిరించివేయడం, దుకాణాలు తగులబెట్టడం మున్నగు పనులను సాగించారు.

సుల్తాన్ మౌలేబెన్ ఆరఫాస్థానే రీజెన్సీ కౌన్సిల్ ఏర్పాటు పట్ల అసమ్మతి సూచనగానే ఈ ప్రదర్శనలు జరిగినవి.

అనుకున్న ప్రకారం ముగ్గురుసభ్యులతోనే రీజెన్సీ కౌన్సిల్‌ను ఏర్పాటు చెయ్యడానికి బదులు నలుగురు సభ్యులు ఎన్నుకొనబడడం ఆదిలో జరిగిన ఒడంబడికకు వ్యతిరేకమని కొందరు నేషనలిస్టులు అంటున్నారు.

ఫ్రెంచి వస్తు బహిష్కరణకు అరబ్‌ల యోచన

అమ్మన్, అక్టోబర్ 18—ఉత్తరాఫ్రికాలోని అరబ్‌లకు వ్యతిరేకంగా చర్యలు జరపడం విరమించకపోయిన పక్షంలో ఫ్రెంచి వస్తు సామగ్రిని బహిష్కరించడానికి 13 అరబ్ రాజ్యాలు ప్రాంరంభాలు యోచిస్తున్నవి. ఈ విషయమై అరబ్‌రాజ్యాల వాణిజ్య సంఘం ప్రతినిధులు వచ్చే వారంలో సమావేశమై ఒక నిర్ణయం చెయ్యగలరని తెలుస్తున్నది.

ఈ సమావేశంలో జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, ఈజిప్టు, సౌది అరేబియా, లిబియా, యెమెన్, బెహ్రీన్, టునీసియా, సూడాన్, కువెయిట్, గాల్లారు పాల్గొంటున్నవి.

ఆర్.ఏ.ఎఫ్. వైమానిక కట్టడాలు

క్రయం చెయ్యడానికి ఇరాక్ నిర్ణయం

బాగ్దాద్, అక్టోబర్ 15—హబ్బానియా సైనిలవద్ద వున్న రాయల్ వైమానిక దళం కట్టడాలను బ్రిటన్ నుంచి కొనివేయడానికి ఇరాక్ నేడు 23,00,000 నాలర్లను కేటాయించినది విశ్వసనీయ వర్గాలవారు నేడు అన్నారు.

ఆంగ్లో-ఇరాక్ ఒడంబడిక ప్రకారం ఈ రెండు స్థావరాల నుంచి బ్రిటన్ ఉపసంహరణ సంవత్సరారంభంలో నిర్ణయించుకొన్న కార్యక్రమానికి అనుగుణంగా సాగుతున్నది.

నాజర్‌తో రష్యన్ రాయబారి సమావేశం

కయిరో, అక్టోబర్ 18—కయిరోలోని సోవియట్ రాయబారి మిస్టర్ డేనియల్ సోలోద్ నేడు ఈజిప్టు ప్రధాని-కర్నల్ నాజర్‌ను కలుసుకున్నారు.

ఈ సమావేశం విషయమై పత్రికా ప్రతినిధులతో వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

అస్వాన్‌కు దక్షిణంగా నైల్ నదిపై పెద్ద ఆనకట్టనిర్మాణానికి రష్యా ఈజిప్టుకు ఒక దీర్ఘకాలిక ఋణం యిచ్చి ప్రత్తి-బియ్యం రూపంలో తీర్మానానికి అంగీకరించిన మాట నిజమని అమెరికాలోని ఈజిప్షియన్ రాయబారి నేడు వాషింగ్టన్‌లో ప్రకటించారు.

ఈ నిర్మాణానికి తాను స్వయంగా 40 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టడమేగాక ప్రపంచం బ్యాంకినుంచి 20 కోట్ల డాలర్ల ఋణానికై ఈజిప్టు ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు.

చెకొస్లోవాకియానుంచి ఆయుధాలను కొనడానికి తన దేశం నిర్ణయించుకొనడం మూలంగా అమెరికా, ఈజిప్టుల సంబంధాలకు భంగం కలగబోదని రాయబారి హామీ యిచ్చారు.

క్రిందటి వారంలోనే కయిరోనుంచి తిరిగి వచ్చిన ఈయన నేడు అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్‌తో ఒక గంటసేపు సంభాషించారు కూడా.

ఇండియాకు అమెరికా ఎటామిక్ రియాక్టర్

వాషింగ్టన్‌తో ఒడంబడికకు ఢిల్లీ సంసిద్ధత

వాషింగ్టన్, అక్టోబరు 18—విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి వినియోగించడం నిమిత్తం అణుశక్తి కల ఎటామిక్ రియాక్టర్‌ను అమెరికా నుంచి తెచ్చుకోడానికై ఇండియా ప్రభుత్వం అంగీకరిస్తున్నదని భారత అణుశక్తి సమన్వయ పరిశీలక సంఘం అధ్యక్షుడు డాక్టర్ హెచ్. జె. భాభా నేడు తెలియజేశారు.

పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడుతూ క్రిందటి నెలలో విదేశాలతో చేసుకొన్న ఒడంబడికలకంటె ఎక్కువ వీలుగాయుండగల ఒడంబడికను అమెరికాతో చేసుకోవాలని ఇండియా అభిలషిస్తున్నట్లు తెలియజేశారు.

అణుశక్తి శాంతికాల వినియోగంపై పరిశోధనలకు సహకరించడానికి అమెరికా ఒడంబడిక చేసుకొన్న దేశాలకంటె ఇండియా ఆ రంగంలో ముందు వున్నట్లు కూడా డాక్టర్ భాభా పేర్కొన్నారు.

లంకకు అమెరికా ప్రతిపాదన

సింగపూర్, అక్టోబర్ 18—కొలంబోలో పరిశోధన పరంగా సింహళంలో అణుశక్తి పరిశోధన కేంద్రాన్ని స్థాపించగలమని అమెరికా ప్రతిపాదించినట్లు లంక ఆర్థిక శాఖ మంత్రి మిస్టర్ డి. హెచ్. జయవర్ధనే రాయిటర్ విలేకరికి తెలియపరిచారు.

అమెరికా ఎట్టి షరతులు విధించని పక్షంలో లంక ఈ ప్రతిపాదనను ఆమోదించగలదని కూడా ఆయన అన్నారు.

(మిగతా 9 వ కాలంలో)

భారతీయ శాస్త్రవేత్తల ప్రతినిధివర్గం రష్యాలో పర్యటించినపుడు రష్యా విజ్ఞాన పరిషత్తు నిర్వహిస్తున్న లెబడిఫ్ ఇన్‌స్టిట్యూట్‌ను డాక్టర్ కె. యస్. కృష్ణన్ సందర్శించారు

బావోడై నాయకత్వంపై ఆదివారంనాడు రెఫరెండం

దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వం ఏర్పాటు

పారిస్, అక్టోబర్ 18—

దక్షిణ వియత్‌నామ్ ప్రధాని గోడిన్ జెమ్‌ను బర్తరఫ్ చేసినట్లు ఆ ప్రభుత్వం నాయకుడు బావోడై ఫ్రాన్సునుంచి ప్రకటించిన సమయంలోనే బావోడై దక్షిణ వియత్‌నామ్‌కు నాయకుడుగా వుండదగునా కూడదా అనే సమస్యపై దేశ విస్తృతంగా వచ్చే ఆదివారం నాడు రెఫరెండమ్ జరిపించడానికి దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వం నేడు ఏర్పాట్లు చేసింది.

ఏతావతాపైగా బావోడై ఫ్రెంచి రివేరాలో నివసిస్తున్నారు.

ఆయనే 1954 జులైలో మితవాది, నేషనలిస్టు, రోమన్ కేథలిక్కు అయిన మిస్టర్ జెమ్‌ను ప్రధానిగా నియమించారు.

గత ఏప్రిల్‌లో దక్షిణ వియత్‌నామ్‌లోని ప్రయివేటు సైన్యాల సంఘర్షణ ఫలితంగా రాజకీయంగా విషమస్థితి ఏర్పడినపుడు బావోడై తనతో సంప్రతింపుల నిమిత్తం ఫ్రాన్స్‌కు రావలసినదిగా ప్రధాని జెమ్‌కు ఆదేశించారు. దానికి ఆయన నిరాకరించగా బావోడై మిస్టర్ జెమ్‌కు తాను యిచ్చివున్న సైనికాధికారాలను ఉపసంహరించుకొన్నారు. ఆ అధికారాలను వదిలిపెట్టడానికి కూడా మిస్టర్ జెమ్ నిరాకరించారు.

పాకిస్తాన్‌కు అమెరికా సైనిక సహాయం

కరాచీ, అక్టోబర్ 17—పాకిస్తాన్‌కు సైనిక సహాయం ఒడంబడిక కింద అమెరికా పంపించిన ఒక నౌక (మందుగుండు గనులను యెత్తివేసే నౌక) నేడు కరాచీ చేరింది.

దీనికి "మహాఫజ్" (రక్షకుడు) అని పేరు పెట్టబడింది. దీని ఖరీదు ఒకటిన్నర కోట్లకుపైగా వుంటుందని అధికారరీత్యా ప్రకటించబడింది. 1954 సంవత్సరం మేనెలలో జరిగిన పాకిస్తాన్, అమెరికా సైనికసహాయం ఒడంబడిక కింద పాకిస్తాన్ చేరిన తొలి నౌక ఇదే.

ఈ ఒడంబడిక కింద పాకిస్తాన్‌కు అమెరికా ఎంత సహాయం చేసేదీ ఇంతవరకు ప్రకటించబడలేదు.

భారత ప్రభుత్వ ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ కార్యాలయం వారు "1953లోని భారతదేశ వ్యవసాయరంగం స్థితిగతులు" అనే శీర్షికతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు.

రష్యా, ఎమెన్‌ల మైత్రి సంధి

పునరుద్ధరణకు నిర్ణయం

కయిరో, అక్టోబర్ 17—1927 నాటి తమ మైత్రి ఒడంబడికను పునరుద్ధరించుకొని ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలపరచుకొనడానికి, రాయబారులను నియమించుకొనడానికి రష్యా, ఎమెన్‌లు నేడు అంగీకరించాయి.

కయిరోలోని సోవియట్ రాయబారి డేనియల్ సోలోద్ నేటి రాత్రి సోవియట్ రాయబారి కార్యాలయంలో ఎమెన్ మంత్రులతో సంభాషించారు.

1927 నాటి ఒడంబడిక గడువు క్రిందటి సంవత్సరంలోనే ముగిసిందని, దీని పునరుద్ధరణకు వీలుగా వచ్చేవారం కయిరోలో ఒక క్రొత్త ఒడంబడికపై సంతకాలు జరుగగలవని ఈ చర్చలలో పాల్గొన్న ఎమెన్ ఉప విదేశాంగ మంత్రి, దేశీయ వ్యవహారాల ఉప మంత్రి పేర్కొన్నారు.

సిరియా-రష్యాల సమాలోచనలు

రష్యా సిరియాల ప్రతినిధులు నేడు డమాస్కస్‌లో ఉభయదేశాల మధ్య ఒక వాణిజ్య ఒడంబడికను చేసుకొనడం విషయమై సంభాషణలు ప్రారంభించారు. ఈ రెండు దేశాల మధ్య త్వరలోనే ఒడంబడిక జరుగగలదనుకొంటున్నారు. సిరియా ఇదివరకే పోలెండ్ చెకొస్లోవాకియాలతో ఒడంబడికలు చేసుకున్నది.

లిబియాలో ఆరోపణపై అమెరికా ఖండన

ట్రిపోలి, అక్టోబర్ 17—లిబియాకు ఆయుధాలు సరఫరా చెయ్యడానికి 1952 లో ఒడంబడిక చేసుకున్నప్పుడు, దానికి అమెరికా రాజకీయ షరతులు పెట్టిందన్న ఆరోపణ నిజంకాదని అమెరికన్ సమాచార శాఖ నేడు అన్నది.

సూయజ్ మండలంలో అల్లకల్లోలం కలిగించిందని అమెరికన్ [illegible] అన్నది.

ఇజ్రాయెల్‌కు న్యాయసమ్మతమైన [illegible] పాశ్చాత్య రాజ్యాలు ఆయుధాలు సరఫరా చేసినవన్న వార్త కూడా నిజంకాదని ఈ ప్రకటన తెలుపుతున్నది.

ఢిల్లీలో భారత ప్రభుత్వం వాణిజ్యశాఖ ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక ప్రదర్శనలో పాల్గొనడానికి అమెరికా పంపిన వాణిజ్య రాయబారవర్గం ఇండియాలోని ప్రముఖ పారిశ్రామికులతో [illegible] ఉన్నది.

చైనా, అమెరికా రాయబారుల చర్చ

మరింత ఉన్నత స్థాయికి అప్పుడే మార్చబడిందట

వాషింగ్టన్, అక్టోబర్ 18—జెనీవాలో సమావేశాలు జరుపుతున్న చైనీస్, అమెరికన్ రాయబారులు కమ్యూనిస్టులచే బలప్రయోగ విరమణ, కమ్యూనిస్టు చైనాతో వాణిజ్యంపై విధించబడిన ఆంక్షల తొలగింపును గురించి చర్చించారని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడు అన్నారు.

ఉభయ దేశాల మధ్య ఇంకా ఉన్నత స్థాయిని సంభాషణలు జరిపించడానికి గల అవకాశాలు పరిశీలించబడేవరకు రాయబారుల మధ్యనే చర్చలు కొనసాగించబడవలసినదని తాను గత శనివారంనాడు ఇండియా సంచార రాయబారి శ్రీ వి. కె. కృష్ణమీనన్‌కు తెలియజేశానని మిస్టర్ డల్లెస్ అన్నారు.

ప్రస్తుతపు చర్చల అవకాశాలు పూర్తిగా వినియోగించబడిన పిదపనే మరింత ఉన్నత స్థాయిలో సంభాషణల విషయం ఆలోచించవచ్చునని కూడా ఆయన అన్నారు.

బర్మా ప్రధానికి "ప్రావ్దా" స్వాగతం

పారిస్, అక్టోబర్ 15—మాస్కోకు బర్మా ప్రధాని ఊను రాకపై సోవియట్ పత్రిక "ప్రావ్దా" సంపాదకీయంలో వ్యాఖ్యానిస్తూ, ఊను సందర్శన, తత్ఫలితంగా బర్మా-రష్యాల సంబంధాలు బలపడడం మొత్తంమీద ప్రపంచ శాంతి స్థాపనకు తోడ్పడగలదని అన్నది.

(2 వ కాలం తరువాయి)

"ఇండియాలో ఇట్టి కేంద్రాన్ని అమెరికా స్థాపించగలదని రోగిడం ఊహించబడిందికదా" అని అడుగగా వివిధ దేశాలమధ్య ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, సింహళాలమధ్య అపార్థాలు నివారించడానికి లంకలో అణుశక్తి పరిశోధన కేంద్రాన్ని స్థాపించాలని అమెరికా తలపెట్టినట్లు మిస్టర్ జయవర్ధనే అన్నారు.

కార్మిక, కర్షకుల జీవనస్థాయి పెంపుదలకు చర్యలు

మద్య నిషేధం, కమ్యూనిటీ ప్రాజెక్టులు అమలు పరచదగునని ఇండియా సూచన

మిత్రరాజ్య సమితి, అక్టోబర్ 18—

పాలిత రాజ్యాలలో కార్మికుల కొనుగోలుశక్తి వృద్ధిచెయ్యడానికి, కర్షకుల జీవన ప్రమాణం పెంచడానికి మద్యనిషేధం, కమ్యూనిటీ ప్రాజెక్టులు అమలుపరచదగునని మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి చెందిన ధర్మకర్తృత్వ సంఘసమావేశంలో సమితిలోని ఇండియా ప్రతినిధి శ్రీ ఏ. డి. మణి నిన్న సూచించారు.

ఫ్రెంచివారి పాలిత రాజ్యాలలో మద్యపాన దుష్ఫలితాలను నివారించడంకోసం, మద్యం కలిగించే ద్రవాలను కొంత కొలతమించి దిగుమతి చెయ్యరాదని, కొన్నిరకాల మద్యాల దిగుమతిని పూర్తిగా నిషేధించవలసిందని ఉత్తరువులు జారీచెయ్యబడినట్లు ఫ్రెంచి ప్రతినిధి ప్రకటించారు. దానిపై ఇండియా ప్రతినిధి శ్రీ ఏ. డి. మణి వ్యాఖ్యానిస్తూ మొదట చెప్పిన రెండు సూచనలు చేశారు.

పాలిత రాజ్యాలలోని స్థితిగతులపై మిత్రరాజ్యసమితి ఉపసంఘం అందజేసిన నివేదిక [illegible] ఈ నివేదిక ఉపయోగకరమైనదని, దీనిలో చాలా విషయాలు వెల్లడించబడినవని శ్రీ మణి అన్నారు.

పారిశ్రామిక ప్రాంతాలలో మద్యపానం గురించి భారత ప్రతినిధి [illegible] అనుభవాలను, ఈ సమస్యా పరిష్కారానికి ఇండియా ప్రభుత్వం సాగించిన కృషిని యిలా వివరించారు:

"ఇండియాలో అనేక ప్రాంతాలలో మద్యనిషేధం అమలులో వుంది. పెద్ద రాష్ట్రాలలో-మద్రాసులోను, బొంబాయిలోను మద్య నిషేధం పూర్తిగా అమలులో వుంది. అక్కడి పరిశ్రమలలో వేల, లక్షల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.

"మద్యనిషేధం కొంతకాలం అమలులో వున్నప్పుడు కార్మికులు తమ కాలాన్ని [illegible] ఎక్కువగా [illegible]. మద్య నిషేధం ప్రజలకు, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలలోని వారికి ఎక్కువ సంతృప్తి, సుఖము కలిగించినది ప్రజల ఆర్థిక స్థితి గురించిన సర్వే [illegible].

మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం [illegible] సహేతుకం కాదని [illegible] కార్మికుల కొనుగోలు శక్తి పెరిగిందని మాత్రం సర్వత్రా గుర్తించబడింది.

"సమాజ వికాస కేంద్రాలు ప్రజల [illegible] కావడానికి [illegible]" అని శ్రీ మణి సూచించారు.

కొన్ని ప్రాంతాలలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు వర్ధిల్లుతున్నాయి [illegible].

ఆఫ్రికాను ప్రాచ్యజాతుల "ఇంపీరియలిజం" నుంచి సంరక్షించవలెనట!

—పాశ్చాత్యదేశాలకు ఫ్రాన్సు హెచ్చరిక

ఫ్రాంక్‌ఫర్ట్, అక్టోబర్ 17—

శ్రమ ఆఫ్రికన్ భూభాగాలలో ఆర్థిక, సాంఘిక విధానాలను పరస్పర సమన్వయ పూర్వకంగా నడపవలసిందిగా ఫ్రాన్సు పశ్చిమ యూరోపియన్ కలోనియల్ రాజ్యాలకు నేడు విజ్ఞాపన చేసింది.

తమ భూభాగాలను ప్రాచ్యజాతుల "ఇంపీరియలిజం" ప్రమాదంనుంచి అవి కాపాడుకోవలసివుందని ఫ్రాన్సు హెచ్చరించింది కూడా.

ఫ్రెంచి సముద్రాంతర భూభాగం శాఖ మంత్రి మున్సూర్ పియరీ హెన్రీ టీజెన్ యూరప్ సలహాసంఘంలో నేడు ప్రసంగిస్తూ, ఆఫ్రికాలోని వలసప్రాంతాలకు ప్రాచ్య దేశాల 'ఇంపీరియలిజం' నుంచి ప్రమాదం ఏర్పడి వున్నదన్నారు.

ఆల్జీరియాపై మిత్రరాజ్యసమితి యుటీఎం చేసిన నిర్ణయాన్నిబట్టీ, గత ఏప్రిల్‌లో జరిగిన బాండుంగ్ సమావేశాన్నిబట్టీ ఈ రెండు ప్రమాదాలు ఒకదానినుంచి ఒకటి ప్రాబల్యం పొందుతున్నవని ఆయన అన్నారు.

ఆఫ్రికాలో యింతవరకు వినియోగించబడని సాధన సంపత్తిని అభివృద్ధిపరచడానికి సమన్వయ పూర్వకమైన పరిశీలన జరగాలన్న తీర్మానంపై ప్రసంగించిన సందర్భంలోనే మున్సూర్ టీజెన్ పై విధంగా అన్నారు.

ప్రధాన రాజ్యాలకు వాటి వలస రాజ్యాలకు మధ్య ఆర్థిక రంగంలో సాధమూపిన సంఘర్షణలకు వాస్తవంగా గల కారణాలను దర్యాప్తు చేయించాలని బ్రిటిష్ పార్లమెంటు లోని లేబర్‌పార్టీ సభ్యుడు మిస్టర్ జాన్ ఎడ్వర్డ్ అన్నారు.

ఆఫ్రికా ఆర్థికావసరాలపై ఒక నివేదికను తయారుచేసే నిమిత్తం నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చెయ్యడానికి యూరప్ సంప్రదింపుల సంఘం (అసెంబ్లీ) అంగీకరించింది.

ఈ నివేదికపై మే నెలలో చర్చ జరగగలదట.

బుగాండాకు కబాకా పునరాగమనం

కాంపాలా (ఉగాండా). అక్టోబర్ 17—రెండు సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ప్రవాసం గడిపిన బుగాండా కబాకా నేడు తిరిగి రాగానే ప్రజలు అమితోత్సాహంతో స్వాగత మిచ్చారు.

కాంపాలాకు 20 మైళ్ళ దూరంలో వున్న ఎంటెబ్బీవద్ద విమానంనుంచి కబాకా దిగడంతోనే వేలాది ప్రజల ఆనంద కోలాహలంలో జయధ్వానాలు మిన్నుముట్టాయి.

ఉగాండా గవర్నర్ సర్ ఆండ్రూ కోహెన్ స్వాగతమిచ్చారు.

ప్రొటెక్టొరేట్ ప్రభుత్వంవల్ల విశ్వాసంతో సహకరించ నిరాకరించినందుకు 1953 నవంబర్‌లో సర్ ఆండ్రూయే ప్రవాసం విధించారు.

కబాకా రాణి కూడా స్వాగత మిచ్చినది. ఆయనకు స్వాగత మీయడంకోసం అనేక మంది ప్రజలు రాత్రంతా విమానాశ్రయంవద్దనే వున్నారు.

తమ రాజు తిరిగి వచ్చేవరకు క్షౌరం చేయించుకోమని దీక్షవహించి గడ్డాలు పెంచుకొన్న 2,500 మంది పౌరులు ప్రదర్శనకు నాయకత్వం వహించారు.

ఆయనకు ప్రజలు ఘనమైన స్వాగతం యిస్తున్న సమయంలోనే రాజప్రాసాదానికి ఒక మైలు దూరంలో గల 800 మంది ఆఫ్రికన్ ఖైదీలు తిరుగుబాటు చెయ్యడంలో జైలు వార్డర్లకు వారికి మధ్య సంఘర్షణ ప్రారంభమయింది.

ఈ సంఘర్షణలో ఒక ఆఫ్రికన్ ఖైదీ విహతుడైనాడని, 10 మంది ఖైదీలు, ఆరుగురు వార్డరులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తున్నది.

దక్షిణాఫ్రికాలో తెల్లవారికి గుర్తు కార్డులు

జోహాన్స్‌బర్గ్, అక్టోబర్ 17—దక్షిణాఫ్రికా వర్ణవివక్షణ విధానం నేడింకొక 'పెద్ద తలకాయ' వేసింది.

నేటినుంచి శ్వేతజాతుల వారందరికి గుర్తు కార్డులు ఇవ్వబడుతున్నవి. 18 ఏళ్ళకు పైబడిన వారందరికి ఈ గుర్తు కార్డులు ఇస్తున్నారు. 1950 నాటి చట్టాన్ని అమలుజరపడంలో ఇదొక భాగం. ఆ చట్టం వర్ణవివక్షత విధానం విజయానికి ప్రాతిపదిక అని ప్రభుత్వాధికారాన్ని నిర్వహిస్తున్న నేషనలిస్టు పార్టీ భావిస్తున్నది.

అల్జీరియా వెళ్ళడానికి ఫ్రెంచి సైనికుల నిరసన

వాలెన్స్ (ఫ్రాన్స్) అక్టోబర్ 17—404 వ విమాన శతఘ్ని దళానికి చెందిన సైనికులు అల్జీరియాలోని ఫ్రెంచి సెక్యూరిటీ పోలీసులకు బదులుగా పనిచేయడానికి తమను అల్జీరియాకు పంపడానికి నిరసనగా ప్రదర్శనం జరిపారు.

ఇండొనేసియాలో ఎన్నికల సరళి

జకార్తా, అక్టోబర్ 18—క్రిందటి నెలలో ఇండొనేసియాలో జరిగిన జనరల్ ఎన్నికలలో కమ్యూనిస్టులు పెద్ద విజయం సాధించినట్లు నేడు అనధికార లెక్కలు తెలియవచ్చిన ఫలితాలంబట్టి తేలింది.

మొత్తం పోలు అయిన మూడుకోట్ల వోట్లలోను 58,68,750 వోట్లను తెచ్చుకున్న ఈ ఇండొనేసియన్ కమ్యూనిస్టుపార్టీ ఇప్పుడు మొత్తం ఆసియాలో ఒక్క చైనా తప్ప తక్కిన దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలన్నింటికంటె కూడా ప్రబలతరమైనదిగా రూపొందిందన్నమాట.

ఎన్నికలలో పోటీచేసిన సుమారు 40 రాజకీయ పక్షాలలోను కమ్యూనిస్టుపార్టీ ఇప్పుడు పెద్ద పార్టీలలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది.



జాయ్ నెం. 12 బి డైమండ్ కోర్ డ్రిల్స్

$1\frac{1}{8}$" నడిమి కొలత 1250 అడుగులు లేక 3" నడిమికొలత 650 అడుగులు లోతువరకు గోతులు త్రవ్వటకు ఉపయోగపడును

భారతదేశములో వోల్టాస్ విక్రయిస్తున్నారు

VOLTAS

వోల్టాస్ లిమిటెడ్
హెడ్ ఆఫీస్: బొంబాయి-1
కలకత్తా - మద్రాసు - న్యూ ఢిల్లీ - కొచ్చిన్
అహ్మదాబాదు - సికింద్రాబాదు - లక్నో
బెంగుళూరు - నాగపూర్ - మైసూర్ - ఇండోర్

ఉబ్బసం కఫం

మొదటిరోజే కరుగును

ఊపిరాడకపోవుట, ఉక్కిరిబిక్కిరియగుట, ఎడతెగని ఉబ్బసం, రొమ్ము పడిశము, మీ శరీరమును, విషపరచి, బలమును హరించి, మీ గుండెను ఆరోగ్యమును పాడుచేయును. 3 నిమిషములలో మెండకో (MENDACO) రక్తనాళములలో ప్రవేశించి వెంటనే గుణమిచ్చును. మొదటిరోజునే కఫము కరిగి, ధారాళముగా వూపిరాడి, హాయిగా నిద్రపట్టును. మత్తు మందులుగాని, పొగ పీల్చడంగాని, సూది మందులుగాని వద్దు. రుచిలేని మెండకో (MENDACO) బిళ్ళలు భోజనం సమయంలో తీసుకొని మీరు ఎన్ని యేండ్లనుండి బాధపడుతున్నా ఉబ్బసము, రొమ్ము పడిశము నుండి విముక్తులుకండి. మెండకో (MENDACO) అమోఘంగా గుణమిచ్చును. 24 గంటలలో వూపిరాడును. 8 రోజులలో ఉబ్బసమును పోగొట్టును. లేనిచో ఖాళీ ప్యాకేజీ వాపసు చేసినచో మీ డబ్బు తిరిగి యిచ్చివేయబడును. మీ కెమిస్టువద్ద మెండకో (MENDACO) తెచ్చుకొనండి. దానితోటి గ్యారంటీ మీకు రక్షణగా వుండును.

తెల్ల వెండ్రుకలను పోగొట్టును

(గవర్నమెంటు రిజిస్టర్డు)

రంగులుపూచి మోసపోవద్దు. అది తాత్కాలికము. మా సువాసనగల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైనది. 80వ సంవత్సరము వయస్సు వరకు వెండ్రుకలను నల్లగా వుంచును. కొద్దిగా నెరసివుండే ఒక సీసా రు. 3-8-0. 4 సీసాలు రు. 9-0-0. సగము నెరసి వుండే ఒక సీసా 5-0-0 3 సీసాలు రు. 12/- పూర్తిగ నెరసివుండే ఒక సీసా 7/-లు 3 సీసాలు రు. 18/-లు.

INDRA LABORATORIES,
(51) P.O. Rajdhanwar (H. Bagh)

ద్విశక్తిగల మోబిల్‌గ్యాస్

మీకు ప్రతి గాలనుకు ఎక్కువ మైళ్లు యిచ్చును!



అన్ని సర్వీసుస్టేషన్లు ఎల్లప్పుడు విక్రయించబడును

స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెనీ
(కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)

నేరుగా శీఘ్రగతిని వార్తావిశేషముల నందజేయుటలో రేడియోను మించినది లేదు. చరిత్రాత్మకమగు సంఘటనలు....జాతీయ ప్రాముఖ్యముగు విశేషములు పనిపాటులలో మీ కుపకరించు సమాచారములు....మీ యింటి రేడియో యున్నచో యున్నన్నియూ మీ అందుబాటులో యుండును.

బాట్టరీలాయుత పాయిలగు మీకు, యింటి రేడియో యున్నచో ఎంత ఉపయోగమో తెలియకపోలేదు. నేడే రేడియో కొని కాలాను గుణముగా ముందంజ వేయండి.

EVEREADY

"ఎవరెడీ" రేడియో బ్యాటరీలు మీ రేడియో సెట్టుకు శ్రేష్ఠమైనవి

నేషనల్ కార్బన్ తయారు

సంగ్రహ ప్రకటనలు

కావలెను

అన్నివిధములైన కొమ్ముల ద్రవ్యములు. కొమ్ములు భారీగా కావలెను. వివరములకు వ్రాయండి. బాక్సు నం. 202, కేరాఫ్ ఆంధ్రప్రభ, మద్రాసు.

ప్రకటన

శాస్త్రీయమైన హిందూస్తానీ సంగీతమునందు గాత్రము, దిల్‌రూబా, సితార్, హార్మోనియం, తబలా వాద్యములున్ను క్రమ పద్ధతిలో నేర్పబడును. వివరములకు: టి. రామ్‌మోహన్, రూమ్ నెంబర్ 15, పాయిరాడ్డి, లజ్ కార్నర్, మైలాపూరు, మద్రాసు-4.

టెండరు నోటీసు

పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండ పంచాయతీకి 1955-56 సం॥ రమునకు కావలసిన స్టేషనరీ సామానులు, వర్నిచరు సప్లయిచేయుటకు, పంచాయతీ ఆఫీసులో 27-10-55 తేదీ (గురువారం) సాయంత్రం 4 గంటలవరకు సీలు వేసిన టెండర్లు తీసికొనబడును. వివరములు. షరతులు ఆఫీసు పనిచేయు కాలమందు పొందవచ్చును. టెండరుదారు డిపాజిట్టు క్రింద రూ. 25/-లు చెల్లించవలెను.

వి. శ్రీకృష్ణ,
కార్యనిర్వాహకాధికారి, పంచాయితీ ఆఫీసు, పెనుగొండ. ప॥ గో॥జిల్లా 16-10-55.

కల్యాణదుర్గం పంచాయతీ

కల్యాణదుర్గం పంచాయతీ ఆఫీసుకు కావలసిన స్టేషనరీ మరియు లైటింగు సామానులు సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లను, 28-10-55 తేదీ సాయంకాలము 5 గంటలకు కల్యాణదుర్గం పంచాయతీ ఆఫీసులో ఈ దిగువ సంతకము చేసిన వారిచే తీసుకొనబడి అదే దినమే సాయంత్రము 5-30 గంటలకు తెరువబడును. టెండరు వివరములను గోరువారు నాలుగు అణాల పోస్టేజి బిళ్ళలను పంపి తెలుసుకొనవచ్చును. స్టేషనరీ సామానులకు 50/- రూపాయలు, లైటింగు సామానులకు 100/- రూపాయలు డిపాజిట్టు మొత్తము ముందుగా చెల్లించని వారి టెండర్లు నిరాకరింపబడును.

(సం) తంగి రామప్ప,
ప్రెసిడెంటు అండ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, కల్యాణదుర్గం పంచాయతీ ఆఫీసు.

కల్యాణదుర్గం పంచాయతీ

ఈ దిగువ సుదహరించిన పనులకు సీలు వేసిన టెండర్లు 28-10-55 తేదీ సాయంత్రము 5 గంటల వరకు కల్యాణదుర్గం పంచాయతీ ఆఫీసులో ఈ దిగువ సంతకము చేసిన వారిచే తీసుకొనబడి అదే దినము సాయంత్రము 5-15 గంటలకు తెరువబడును. టెండరు వివరములను ఆఫీసు పనిచేయు కాలమున ఆఫీసు నందు తెలుసుకొనవచ్చును. ఎస్టిమేటు కాపీలను కోరువారు ఎస్టిమేటు ఒకటికి రూ. 1/- చెల్లించి వాటిని పొందవచ్చును. టెండర్లు సకాలములో గాని డిపాజిట్టు మొత్తమును చెల్లించిన రసీదుతో గాని రాని ఎడల నిరాకరింపబడును.

పని వివరము: 1. అకుల రంగమ్మ యింటి వద్ద నుండి హైస్కూలువద్ద మెయిన్‌రోడ్డుకు కలియు రోడ్డుకు తారుపేయుట ఎస్టిమేటు మొత్తము రూ. 3,600/-
డిపాజిట్టు మొత్తము: రూ. 180/-

2. రీడింగు రూమువద్ద నుండి అనృతిక పోవు రోడ్డులోని మైదరాయి వరకు తారువేయుట. ఎస్టిమేటు మొత్తం: రూ. 900/-
డిపాజిట్టు మొత్తము: రూ. 45/-

3. మాసల శంకరప్ప యింటి వద్ద నుండి హరిజనవాడ ద్వారా తుంకూరు-బళ్ళారి రోడ్డుకు కలియువరకు కంకరరోడ్డు వేయుట. ఎస్టిమేటు మొత్తము: రూ. 1,500/-
డిపాజిట్టు మొత్తము: రూ. 75/-

(సం) తంగి రామప్ప,
ప్రెసిడెంటు అండ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. కల్యాణదుర్గం పంచాయతీ ఆఫీసు.

గుంటూరు జిల్లా, తెనాలి తాలూకాలోని మున్నంగి పంచాయతీకి ఈ క్రింద ఉదహరింపబడిన వీధి దీపముల సామగ్రి కావలసి యున్నది. కాన వరదు సామానులను మున్నంగి పంచాయతీ ఆఫీసునకు సప్లయి చేసి, చేర్చి యిచ్చుటకు, సప్లయి చేయదలచుచున్న ప్రతి టెండరుదారు తన టెండరును, రూ. 50/-లు డిపాజిట్టుతోసహా ఈ పంచాయతీ ఆఫీసు కార్యనిర్వాహక అధికారిగారికి సీల్డు కవరులో 26-10-55 (బుధవారం) సాయంత్రము 5 గంటలలోగా చేరులాగున పంపవలసినది. టెండరు డిపాజిట్టు లేని టెండర్లను, కాంపరిమితి మించి వచ్చిన టెండర్లను అంగీకరింపబడవు. యితర వివరములు కావలసిన వారు ఈ ఆఫీసునకు 0-2-0 పోస్టుబిళ్ళతో వ్రాసి తెలుసుకొనవచ్చును.

సామానుల వివరం

1. జింక్‌షీటుతో తయారు చేయబడిన 12"×10" లాంతర్లు అద్దములతోసహా 45
2. 20 గేజి జింక్‌షీటుతో తయారుచేయబడిన బుడ్లు కాలర్లతోసహా 50
3. నెం 2 పెర్ఫెక్ట్ (యింగ్లీషు మేక్) బర్నర్లు 50
4. పై సైజు లాంతర్లకు సరిపోవు యినుప ప్రేములు 45
5. నెం 2 బర్నర్లకు సరిపోవు వత్తులు 8 చుట్టలు.
6. నెం 2 ఓగేలు గ్లాసు చిమ్నీలు 72
7. 12"×10" సైజు లాంతర్లకు సరిపోవు ప్రక్క అద్దములు 72
8. 12"×10" సైజు వాకిలి అద్దములు 24
9. 10' పొడవు 1½" చుట్టు కొలతగల గట్టి నాటు టేకు బాజులు 45

యస్. వి. చలపతిరావు,
కార్యనిర్వాహక అధికారి, పంచాయతీ ఆఫీసు, మున్నంగి.

కొలంబో ప్రణాళిక రీత్యా ఆర్థికాభివృద్ధి సాధన

ఆ ప్రాంత దేశాల జనాభా పెరుగుదలతో ముడిపెట్టరాదని కొందరు ప్రతినిధుల వాదం

సింగపూర్, అక్టోబర్ 18—

కొలంబో ప్రణాళికరీత్యా ప్రస్తుతం సాధించబడుతున్న అభివృద్ధి ఆ ప్రాంతంలో జనాభాల పెరుగుదలతో పోల్చిచూస్తే చాలినంతగా లేదనే విమర్శపైనే ఇక్కడ ప్రణాళిక అమలుకు సంబంధించిన వార్షిక నివేదిక పాఠంపై 17 సభ్యరాజ్యాల మంత్రులు చర్చను ప్రారంభించినప్పుడు వాదోపవాదాలు జరిగాయి.

అధికార పూర్వకమైన నివేదిక పాఠం ప్రతిటించబడడానికి పూర్వం దానినుంచి ఆరోపణ తొలగించబడాలని కొందరు ప్రతినిధులు కోరారు.

ఈ ప్రణాళిక ఆ ప్రాంతానికి గల సమస్త మైన లోటులను తీర్చడానికి ఉద్దేశించబడినట్టిది కాదనీ, ఈ ప్రణాళిక జనాభాల పెరుగుదల సమస్యను, వాటికి కావలసిన ఆహారం సమస్యను పరిష్కరించి తీరాలనీ, ఆ సమస్యలను ఏదేశానికాదేశం పరిష్కరించుకోవాలనీ వారు స్పష్టం చేశారు.

ఆసియా దేశాలలో పరిస్థితి ఎప్పుడూ కరవు, కాటకాలకు సన్నిహితంగా వుంటున్నదనీ, ఆసియా దేశాల ప్రజలకు ఇప్పుడు లభిస్తున్న ఆహారం యుద్ధానికి పూర్వం నాటి కంటె తక్కువగా వున్నదనీ, ఈ మధ్య ఏదేటా పంటలు పుష్కలంగా పండుతున్నందున ఆ ప్రాంతంలో కరవు ఏర్పడకుండా తప్పిపోయిందనీ అధికార నివేదికలో పేర్కొనబడింది. కొలంబో ప్రణాళిక రీత్యానేమి, ఇతర సంస్థల ద్వారానేమి ఆసియా దేశాలకు సహాయం అందజేయబడుతున్నప్పటికీ, అది ఆ ప్రాంతంలో జనాభాల విపరీతంగా పెరిగిపోతున్నదృష్ట్యా చాలినంతగా వుండడం లేదని కూడా వివరించబడింది.

ఇండియా ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ జి. ఎల్. నందా నివేదిక పాఠంపై చర్చ ప్రారంభిస్తూ ఈ ప్రాంత దేశాలకు స్వీయాభివృద్ధి సాధనపట్ల విశేషంగా ఆసక్తిని కల్గించడమే ఈ ప్రణాళిక చేసిన మహత్తరమైన ఉపకారమని వివరించేసినట్టు తెలుస్తున్నది. దీని ఫలితంగా సభ్యదేశాలు ఇంతవరకు సాధించబడిన అభివృద్ధిని సమీక్షించుకొని తమ భవిష్యత్తును రూపొందించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో కృషిచేయగలవని ఆయన అన్నాడు.

కొలంబో ప్రణాళిక రీత్యా పైకి కనిపిస్తున్నదానికంటె నిజానికి ఎక్కువగానే అభివృద్ధి సాధించబడిందనీ, ఇప్పుడు ఇతోధికంగా ఆ అభివృద్ధి సాధనకు ద్విగుణీకృతోత్సాహంతో కృషి కొనసాగ గలదనీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి తెల్పినట్టు సమావేశవర్గాలవారు తెలియజేశారు.

కొలంబో ప్రణాళిక విఫలమైందనుకోవడం పూర్తిగా పొరపాటని ఆస్ట్రేలియన్ విదేశాంగమంత్రి కేసీ స్పష్టం చేశారు. ప్రణాళిక అమలులోనికి వచ్చి ఇంకా అట్టే కాలం కాలేదనీ, ఈ స్వల్పకాలంలోనే ప్రజల జీవన వ్యయ ప్రమాణాలు పెరిగిపోవాలనుకోవడం శక్యం కాదనీ ఆయన అన్నాడు.

ప్రణాళిక రీత్యా సహాయం పొందుతున్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి పరచుకొనడంలో చాలా దూరం పురోగమించా యనడాని కెట్టి సందేహం లేదని కెనేడియన్ విదేశాంగ మంత్రి పియర్సన్ పేర్కొన్నాడు.

నేటి సమావేశం జనాంతికంగా జరిగింది.

దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వైద్య వసతులు, సాంఘికంగా ఇతర సౌకర్యాలు ఎక్కువగా కల్పించబడినందున అక్కడ జనాభాలు పెరగడం సహజమేనని నివేదిక పాఠంలో తెల్పబడింది.

మొత్తంమీద నేటి సమావేశంలో కొలంబో ప్రణాళికరీత్యా అమిత ప్రయోజనకరమైన ఫలితాలు సాధించబడ్డాయనీ, పరస్పర సహకార సూత్రం ప్రాధాన్యం గుర్తించబడిందనీ, అయితే ఈ ప్రాంత దేశాల అభివృద్ధి సాధన విషయంలో స్వయం కృషిపై ఎక్కువగా ఆధారపడడం మంచిదనీ మంత్రులందరు కూడా అంగీకరించినట్టు తెలుస్తున్నది.

తమ దేశంనుంచి ప్రపంచం మార్కెట్టుకు పంపించే వస్తువుల ధరలు స్థిరంగా లేకుండా ఎప్పటికప్పుడు విపరీతంగా మారిపోతూ వున్నందున పాకిస్తాన్ వంటి దేశాలకు స్వీయాభివృద్ధి సాధనకు స్థిరంగా తగు ప్రణాళికలను రూపొందించుకోవడానికి వీలులేకపోతున్నదనీ, కనుక ప్రపంచం మార్కెట్టులో ముడివస్తువుల ధరల స్థిరీకరణకు సకల విధ చర్యలు తీసుకోవడం అవసరమనీ, ఈ ప్రాంత దేశాల రైతులకు అవసరమయే ఋణాలను మంజూరు చేయడానికి తగు ఏర్పాటుచేయబడాలని ఇండియా, పాకిస్తాన్‌లకు అపార నష్టనష్టాలకు గురిచేస్తూ తరచు సంభవిస్తున్న వరదలను నివారించడానికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడాలనీ పాక్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.

కొలంబో ప్రణాళిక క్రింద తలపెట్టబడిన ప్రాజెక్టులలో నూటికి 80 వంతుల ఫలితాలనివ్వడానికి చాలా సంవత్సరాలు పట్టగలదనీ, ఇంకొ నాలుగైదు ఏళ్ళకు గాని ప్రణాళిక రీత్యా సాధించబడిన మహత్తర ఫలితాలు స్పష్ట రూపం ధరించబోవనీ, విపరీతంగా జనాభాలు పెరిగిపోతున్న ప్రణాళిక ప్రాంత దేశాలలో ప్రజల జీవనవ్యయ ప్రమాణాలను హెచ్చించడానికి చేసే ప్రయత్నం కొండమీదికి పెద్ద రాయిని దొర్లించుకొని వెళ్లడం వలె మిక్కిలి కష్టమైన పని అనీ, జనాభాలు పెరగకుండా స్థిరంగా వుంటే ప్రణాళికవల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా కనుపెంటనే కానరాగలవని మిసర్ కేసీ అన్నారు.

జపాను వాణిజ్యమంత్రి మాట్లాడుతూ కొలంబో ప్రణాళికలో నెలకొనబడిన ప్రాంతి...

పదేండ్లలో క్షుద్బాధ నిర్మూలనం

ప్రపంచ రాజ్యాలకు బాయిడ్ ఆర్ సూచన

గ్లాస్గో, అక్టోబర్ 18—ప్రపంచ రాజ్యాలు తమ సైనికవ్యయాన్ని నూటింట పది వంతులు తగ్గించుకొని, ఆ విధంగా ఆదా అయ్యే మొత్తం బడుగు దేశాల అభివృద్ధికి వినియోగించవలెనని ప్రపంచ ఆహార, వ్యవసాయ విషయక సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్ లార్డ్ బాయిడ్ ఆర్ నేడిక్కడ ఒక సభలో ప్రసంగిస్తూ సూచించారు.

"ఇంతవరకు ప్రభుత్వాలు యుద్ధ సన్నాహంపై సాలుకు 4,000 కోట్ల పౌనులు వ్యయ పరుస్తున్నవి. కాని, మన మిప్పుడు శాంతియుత సహజీవన యుగంలో ప్రవేశించాము. అందువల్ల మనం ఆయుధ వినర్జన చెయ్యాలి" అని ఆయన పేర్కొన్నారు.

సైనిక వ్యయంలో నూటికి పది వంతులు తగ్గించి, ఆ మొత్తం బడుగు దేశాల అభివృద్ధికి వినియోగించినట్లయితే పదేండ్లలో ప్రపంచంలో క్షుద్బాధ వుండబోదని ఆయన అన్నారు.

బ్రిటన్ చే అదనపు సహాయంగా 70 లక్షల పౌనుల కేటాయింపు

సింగపూర్, అక్టోబర్ 18—1956 ఏప్రిల్ నుంచి ఏడేళ్ళవరకు కొలంబో ప్రణాళిక దేశాల సహాయానికై బ్రిటన్ మరి 70 లక్షల పౌనులను వెచ్చించగలదని బ్రిటిష్ విదేశాంగ శాఖ స్టేట్ మంత్రి లార్డ్ రీడింగ్ నేడిక్కడ కొలంబో ప్రణాళిక దేశాల సమావేశంలో ప్రకటించారు.

ఈ మొత్తం సాంకేతికశాస్త్రాలలో శిక్షణ ఇప్పించడానికి, సాంకేతిక సాధనసామగ్రిని కొనడానికి వ్యయపరచబడగలదని ఆయన వివరించేశారు.

నేటి సమావేశానంతరం పత్రికావిలేకరులు సమావేశంలో మాట్లాడుతూ ఆయన క్రింది విధంగా వివరించాడు:

"మరి ఏడేళ్ళవరకు సహాయాన్ని కొనసాగించడానికి బ్రిటన్ సంకల్పించడాన్నిబట్టి కొలంబో ప్రణాళిక అమలులో వుండేకాలం అంతవరకు పొడిగించబడాలని అది కోరుతున్నదని భావించరాదు. ఏమైనా, ఈ ప్రణాళిక ఆదిలో నిర్ణయించబడినట్టు 1957 జూన్‌తో రద్దుచేయబడరాదన్నది అందరు అంగీకరిస్తున్న విషయమే.

"కొలంబో ప్రణాళిక అమలులోవుండే మొదటి ఆరేళ్లకు బ్రిటన్ 28 లక్షల పౌనులను కేటాయించింది. ఈ మొత్తంలో 19 లక్షలు 1956 ఏప్రిల్ నాటికి వ్యయం కాగలవు.

"కొలంబో ప్రణాళికరీత్యా ఈ ప్రాంతానికి అందజేయబడే సహాయం మొత్తం హెచ్చించబడాలనీ, పని ఇప్పటికంటె చురుకుగా, మరింత సమర్థంగా కొనసాగాలనీ బ్రిటన్ కోరుతున్నది.

"బ్రిటన్ ఇతోధికంగా సహాయం అందజేయడానికి చేసుకొన్న నిర్ణయం, మరింతగా సహాయంచేయడానికి తక్కిన దేశాలను కూడా ప్రోత్సహించగలదని నమ్ముతున్నాను."

బ్రిటన్ అదనంగా చేయదలచిన సహాయంలో అత్యధిక భాగం కామన్‌వెల్త్ దేశాలకు అందజేయబడగలదనీ, అయితే ఇప్పుడు సహాయ మొత్తం పెంచబడినందున, ఇటీవల కొలంబో ప్రణాళికలలో చేరిన, కామన్‌వెల్త్‌కు వెలుపలవున్న దేశాలకు కూడా సహాయం అందజేయబడగలదనీ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా లార్డ్ రీడింగ్ తెలియజేశారు.

ఇండో-చైనాలోని కెనడా ప్రతినిధులకు పియర్సన్ పిలుపు

సింగపూర్, అక్టోబర్ 18—ఇక్కడ కొలంబో ప్రణాళిక సమావేశంలో పాల్గొంటున్న కెనేడియన్ విదేశాంగమంత్రి మిస్టర్ లెస్టర్ పియర్సన్ ఇండో-చైనాలో వియత్నామ్, లావోస్, కంబోడియాలలో అంతర్జాతీయ యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘాలలో పనిచేస్తున్న కెనేడియన్ ప్రతినిధివర్గ నాయకులు సింగపూర్‌కు వచ్చి తనను కలుసుకోవలసిందిగా కబురు పంపించారు.

ఈ ముగ్గురు శనివారం నాడు సింగపూర్‌కు వచ్చి మిస్టర్ పియర్సన్‌ను కలుసుకొని, ఆయనకు ఇండో-చైనాలో రాజకీయ పరిస్థితిని గురించి నివేదించగలరని తెలుస్తున్నది.

ఇండియా ప్రభుత్వం రెవెన్యూ శాఖామంత్రి శ్రీ ఎ. సి. గుహ ఇటీవల సోనేపేటలోని అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి ఫ్యాక్టరీకి వెళ్ళి ఉపరిన్ స్టాగ్ బైసికిల్ చక్రాన్ని, ఇతర పరికరాలను పరిశీలించినప్పటి ఫోటో

హిందీ విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ

మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారి సమర్థన

"కేంద్రం సహాయంతో మరొక యూనివర్సిటీని కొత్తగా ప్రారంభించుకోవచ్చు"

హైదరాబాద్, అక్టోబర్ 18—

ఉస్మానియా యూనివర్సిటీని, కేంద్ర హిందీ విశ్వవిద్యాలయంగా చేయాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ యం. చెన్నారెడ్డిగారు నేడిచ్చట సమర్థించారు.

దక్షిణ భారతంలో, హిందీలో విద్యాబోధన చేసే కేంద్ర విశ్వవిద్యాలయాలు అవసరంగా కావాలి. ఉత్తరాది వారితో భాష విషయంలో దక్షిణాదివారు సమాన స్థాయిని అందుకొనడానికి అలాంటిది వుండి తీరాలని బద్రూకా కామర్సు కాలేజీ విద్యార్థుల సభలో డాక్టర్ చెన్నారెడ్డిగారు నేటి సాయంకాలం ఉపన్యసిస్తూ చెప్పారు.

ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదనలను హైదరాబాద్ ప్రజలు సంకుచితమైన దృక్పథంతో పరిశీలించరాదనీ, ఉస్మానియా యూనివర్సిటీ భవనాలను కేంద్రానికి యివ్వడానికి కూడా తటపటాయించరాదని అంటూ యిలా అన్నారు:—

"ఆ భవనాలను ఢిల్లీకి తీసుకుపోరు. అవి హైదరాబాద్‌లోనే వుండగలవు. సంస్థాన విభజన తరువాత, రూపొందగల కేంద్రీయ హైదరాబాద్ రాష్ట్రానికి, ఉస్మానియా యూనివర్సిటీకి వున్నంతటి బ్రహ్మాండమైన భవనాలు శక్తికి మించినవిగా వుండగలవని కూడా నేను భావిస్తున్నాను. వాటికి బదులుగా, రాష్ట్రానికి ఏర్పడగల ప్రాంతీయమైన యూనివర్సిటీని నెలకొల్పుకొనడానికి కేంద్రంనుంచి ఆర్థిక సహాయం పొందడానికి ప్రయత్నించవచ్చు కూడా."

తీవ్రమైన భాషారాష్ట్రవాది ఒకరు "జై హింద్" అనీ, కాక "జై ఆంధ్ర" అనీ తన "లెటర్ హెడ్"మీద ముద్రించుకొనడాన్ని, అంటూ మాతృభాషాభిమానమనేది సహేతుకమైన మేరకు మాత్రమే సహించవలసి వుంటుందని అన్నారు. భాషకు సంబంధించిన ప్రాంతీయాభిమానం, జాతి సమైక్యతను విచ్ఛిన్నం చేసేటంతగా పెరగనివ్వరాదని, ఇండియా సమైక్యతను కాపాడడానికిగాను ఈ కొత్త ప్రమాదాన్ని ఆదిలోనే అణచివేయవలసి వుంటుందని కూడా మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారు నొక్కి వక్కాణించారు.

తిరుచిరపల్లి అక్టోబరు 15—మదురలోని కాలేజీలలో పోస్టు-గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించడం గురించి మద్రాసు యూనివర్సిటీ శ్రద్ధగా పరిశీలిస్తున్నదని నేటి సాయంత్రం ఇక్కడ వైస్-చాన్సలర్ డాక్టర్ ఏ. లక్ష్మణస్వామి ముదలియార్‌గారు చెప్పారు.

పెద్ద్యాలు జాతుల సంక్షేమం

ఢిల్లీ సహాయానికి ఆంధ్ర ప్రభుత్వం అభ్యర్థన

కర్నూలు, అక్టోబర్ 17—1955-56 లో పెద్ద్యాల్లు జాతుల సంక్షేమానికి యివ్వగల గ్రాంటు పరిమితిని పెంచాలని కేంద్రాన్ని ఆంధ్ర ప్రభుత్వం కోరింది. 15 లక్షల రూపాయల గ్రాంటుకు గరిష్ఠ పరిమితిగా నిర్ణయించబడింది.

పెద్ద్యాల్లు జాతుల సంక్షేమానికి దాదాపు 81 లక్షలు ఖర్చు కాగల పథకాలను కేంద్రానికి అందజేసి 57 లక్షల రూపాయల వరకు సహాయం చేయాలని ఆంధ్ర ప్రభుత్వం కోరినట్టు భావింపబడుతున్నది.

మాజీ నేరస్థ జాతుల అభివృద్ధి పథకాలకు కూడా అదనపు గ్రాంటును మంజూరు చేయాలని ఆంధ్రప్రభుత్వం కోరిందని తెలుస్తున్నది. (పి. టి. ఐ.)

పెట్రాయిట్‌లోని 49,000 మంది కార్మికులు సమ్మె చేసినందువల్ల అమెరికన్ వెస్టింగ్‌హౌస్ ఎలెక్ట్రిక్ కార్పొరేషన్‌కు చెందిన 29 ఫ్యాక్టరీలలో పనికి ఆటంకం కలిగింది.

ప్రముఖ జర్నలిస్టులతో అమెరికా రాయబారి గోష్ఠి

మద్రాసు, అక్టోబర్ 18—చెన్నపట్నంలోని ప్రముఖ పత్రికా సంపాదకులు, జర్నలిస్టులు నేడు అమెరికా రాయబారి మిస్టర్ జాన్ షెర్మన్ కూపర్‌ను కలుసుకొని ఇష్టాగోష్ఠి జరిపారు. వీరిలో "దినమణి" ఎడిటర్ శ్రీ శివరామన్, "ఆంధ్రప్రభ" ఎడిటర్ శ్రీ నార్లవెంకటేశ్వరరావు, ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ మీనన్, సింప్సన్ కంపెనీకి చెందిన శ్రీ అనంత రామకృష్ణన్ ప్రభృతులు కలరు.

తరువాత శ్రీ రాజగోపాలాచారి మిస్టర్ కూపర్‌ను కలుసుకొని 90 నిమిషాలపాటు సంభాషించారు. అనేక విషయాలపై స్నేహపూర్వకంగా ఒకరి అభిప్రాయాలు ఒకరికి స్పష్టపరచుకోవడం జరిగిందని ఈ సంభాషణను గురించి చేయబడిన అధికార ప్రకటన పేర్కొన్నది.

అమెరికా రాయబారికి చెట్టినాడ్ రాజా విందు

మద్రాసు, అక్టోబర్ 18—ఇండియాలో అమెరికా రాయబారి మిస్టర్ జాన్ షెర్మన్ కూపర్, ఆయన సతి గౌరవార్థం నిన్న సాయంత్రం చెట్టినాడ్ రాజా సర్ ముత్తయ్య చెట్టియార్‌గారు అడయారులోని చెట్టినాడ్ హౌస్‌లో విందు చేశారు. నగరంలోని పలువురు ప్రముఖులు వచ్చారు. వారిలో మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, చీఫ్ జస్టిస్ శ్రీ పి. వి. రాజమన్నార్, మంత్రులు శ్రీ పి. పరమేశ్వరన్, శ్రీ ఎస్. ఎస్. రామస్వామి పడయాచి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చెయిర్మన్ డాక్టర్ పి. వి. చెరియన్, అసెంబ్లీ స్పీకర్ శ్రీ ఎన్. గోపాలమీనన్, ఆర్కాట్ నవాబు, నగరంలోని విదేశ రాయబారవర్గ ప్రతినిధులు కలరు. సర్ ముత్తయ్యచెట్టియార్‌గారు స్వాగతం చెప్పారు.

నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు నిన్న సాయంత్రం అమెరికా రాయబారి మిస్టర్ షెర్మన్ కూపర్‌ను కలుసుకొని సంభాషించారు.

మద్రాసులోని అమెరికన్ కాన్సల్-జనరల్ మిస్టర్ హెన్రీ వి. రాంసే, పబ్లిక్ ఎఫెయిర్సు ఆఫీసర్ మిస్టర్ పాల్ షెర్బర్ట్ కూడా పాల్గొన్నారు.

మద్రాసులో ప్రమాదాల నివారణ యత్నం

మద్రాసు, అక్టోబర్ 18—చెన్నపురిలో ఇటీవల ట్రాఫిక్ ప్రమాదాలు ఎక్కువవుతూ వున్నందుకు మద్రాసు ప్రభుత్వం చాలా చింతిస్తున్నది.

ఎక్కడెక్కడ రాకపోకలకు రద్దీగా వుండి ప్రమాదాలు జరుగుతున్నవో పరిశీలించి ప్రమాద నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికిగాను త్వరలోనే హోంశాఖా కార్యదర్శి ఉన్నతాధికారులతో కలిసి నగరంలో పర్యటించనున్నాడు.

డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆర్. కె. సుకుమారన్ రాకపోకల నడుపులో పెద్దవిధానాలను పరిశీలించిరావడానికి త్వరలోనే లండన్ వెళ్ళనున్నారు.

రంగూన్, అక్టోబరు 15—గౌతమ బుద్ధుని దంతం చైనా నుంచి ఇక్కడకు తెచ్చారు. బర్మీస్ ప్రెసిడెంట్, ప్రధాని, ఇంకా అనేక వేలమంది ప్రజలు సమున్నతమైన మర్యాదలతో దానిని స్వీకరించారు.

కాబూల్‌నుంచి పాకిస్తాన్ రాయబారి ఉపసంహరణ

—ఆఫ్ఘనిస్తాన్ చర్యకు ప్రతీకారంగా

కరాచీ, అక్టోబర్ 18—

కరాచీలోని తన రాయబారిని ఆఫ్ఘనిస్తాన్ వెనక్కు పిలుచుకోవడం కారణంగా, కాబూల్‌లోని తన రాయబారిని కూడా పాకిస్తాన్ వెనక్కు పిలుచుకోడానికి నిశ్చయించుకొన్నదని నేటి సాయంత్రం పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

ఈ నిర్ణయం కారణంగా కాబూల్‌లోని పాకిస్తాన్ రాయబారి కర్నల్ ఏ. ఎస్. బి. షా త్వరలోనే కరాచీకి వచ్చివేయగలడని ప్రభుత్వ వర్గాలలో భావించబడుతున్నది.

ఈలోగా పఖ్తూనిస్తాన్ సమస్యవిషయంలో తమ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని సర్దార్ దావూద్ ఖాన్ మాట్లాడుతూ, పఠానులకు ఒక మాతృదేశం వుండవలసిన అవసరం గురించి, దానిని సాధించడంకోసం తాము అవలంబిస్తున్న విధానం గురించి పెద్దది చేశారని కాబూల్ రేడియో ప్రకటించింది.

ఆంధ్రరాష్ట్ర కార్మిక సలహా సంఘ సమావేశం

మద్రాసు, అక్టోబరు 18—ఆంధ్రరాష్ట్ర కార్మిక సలహా సంఘం (బోర్డు) ద్వితీయ సమావేశం మైలాపూరులోని ఆంధ్ర లేబర్ కమిషనర్ ఆఫీసులో అక్టోబరు 20 వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఆంధ్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు అధ్యక్షత వహిస్తారు.

రష్యాలోని నూనెగనుల పరిశీలన

ఇండియా ప్రతినిధివర్గం ఢిల్లీకి పునరాగమనం

బొంబాయి, అక్టోబర్ 17—సోవియట్ యూనియన్‌లో నూనెగనులను, యితర గనులను అన్వేషించే కార్యకలాపాలను పరిశీలించిన ఇండియా ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించిన స్వాభావిక సంపదలశాఖకు చెందిన మంత్రి శ్రీ కె. డి. మాలవియ నేడిక్కడకు తిరిగి వచ్చారు.

ప్రతినిధివర్గం సభ్యులు నలుగురిలోను మరి యిద్దరుకూడా ఆయనతోపాటు తిరిగి వచ్చారు.

ఈ ప్రతినిధివర్గం తన పర్యటనలో ప్రయోజనకరమైన కృషి చేసిందని శ్రీ మాలవీయ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

అస్సాం ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి చీలిపోయినవారు సోమవారంనాడు నౌగాంగ్ జిల్లాలోని హోంజాయ్‌లో సమావేశమై "అస్సాం సోషలిస్టు పార్టీ"ని స్థాపించారు.

నేపాల్‌రాజు ఖర్చు నూటికి 5 వంతుల తగ్గింపు

మంత్రుల, ఉద్యోగుల జీతాల నిర్ణయిస్తూకూడా మహేంద్రరాజ ప్రకటన

ఖట్మండూ, అక్టోబర్ 17—తన ఖర్చులో నూటికి ఐదు వంతులు తగ్గించుకోడానికి మహేంద్రరాజు నిశ్చయించుకొన్నారు.

నేపాల్ ఆర్థిక పరిస్థితిలో ఏర్పడ్డ కటువు సడలించడానికి, ఉద్యోగవర్గ పొదుపు ఆవశ్యకతను గురించి హెచ్చరించడానికి తాను ఈ చర్యతీసుకున్నానని ఆయన తన ప్రకటనలో స్పష్టపరిచారు.

ఈ సందర్భంలో నేపాల్ మంత్రుల, ఉద్యోగుల జీతాలను నిర్ణయిస్తూ కూడా ప్రకటన వెలువడింది. ఈ క్రొత్త పద్ధతి ప్రకారం నేపాల్ ప్రధాన మంత్రికి నెలకు 2,400 రూపాయలు, మంత్రులకు 1,400 రూపాయల చొప్పున, డిప్యూటీ మంత్రులకు 1,000 చొప్పున జీతాలు ఇవ్వబడతాయి. ఉద్యోగులకు గరిష్ఠ పరిమితి రూపాయలు, కనిష్ఠ పరిమితి 30 రూపాయలు నిర్ణయించబడ్డాయి. ఈ క్రొత్త పద్ధతి ప్రభుత్వానికి ఎంత మిగులుతుందో తెలియరాలేదు. సర్వీసు రూల్సు, జీతాల స్కేళ్ళు యింతవరకు నేపాల్ చరిత్రలో ఇదే మొదటిసారి. దేశంలో ఉద్యోగవర్గాన్ని క్రమబద్ధం చెయ్యడానికి ఇంతవరకు మహేంద్రరాజు తీసుకున్న చర్యలలో ఇది ఒకటి.

మద్రాసు, అక్టోబర్ 19—ఇండియా రాష్ట్ర శాసన సభల ప్రెసైడింగ్ ఆఫీసర్ల వార్షిక సమావేశం నవంబరు 2, 3, 4 తేదీలలో షిల్లాంగ్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి మద్రాసునుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి. వి. చెరియన్, అసెంబ్లీ స్పీకర్ శ్రీ ఎన్. గోపాలమీనన్‌గార్లు హాజరవుతారు.



పాసుపోను ఎలిఫెంట్ బ్రాండ్ రిబిలు కొర్రు చాల చౌక అనిపించును అరిగిపోయిన మీ టైర్లను గ్యారంటీగా రీట్రెడింగ్ నిమిత్తం మాకు పంపండి

కాలికట్ టైర్ రీట్రెడింగ్ కో.

(పూర్తి వలయాకారపు టైర్ రీట్రెడర్సు)

23-2-297 బందరురోడ్డు, గవర్నర్ పేట, విజయవాడ-2.

బ్రాంచీలు: మద్రాసు & నాగపూర్.

S. 235-X54 TL

ఏడాది కొకవారమైనా శ్రమదానం చెయ్యండి'

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ప్రబోధం

మారుటేరు, అక్టోబర్ 18—ప్లానింగ్, పరిశ్రమల శాఖా మాత్యులు శ్రీ కళా వెంకటరావుగారు తణుకునుంచి యిచ్చటికి సమీపాన వున్న పెనుగొండకు యీటీవల వచ్చిన సందర్భంలో ఆయనకు బ్రహ్మాండమైన స్వాగతమివ్వబడింది.

తణుకు, పెనుగొండల మధ్య మన్న అయితంపూడి గ్రామంలో స్థానిక వర్తక సంఘం వారిచే బహూకరింపబడిన నెహ్రూ, భోసుల విగ్రహాలను మంత్రి ప్రతిష్ఠించారు ఈ సందర్భంలో మంత్రికి స్థానిక పంచాయతీ బోర్డు స్వాగత పత్రాన్ని సమర్పించింది.

మంత్రి వెంట జిల్లా, తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు, చేకూరి వెంకట్రామరాజుగార్లు, కొవ్వూరు ఆర్. డి. ఓ. శ్రీ చలపతిరావు వగైరాలు కలరు.

బి. ఎస్. వి. ఆర్. హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేయబడిన బహిరంగసభలో మంత్రికి స్థానిక పంచాయతీ, స్థానికోన్నత మేనేజింగు కమిటీ షాప్ ఎంప్లాయిస్ యూనియన్, స్కూలు విద్యార్థి సంఘం, బాలకవితా మండలి తరపున సన్మాన పత్రాలు సమర్పించబడ్డాయి.

పంచాయతీ అధ్యక్షులు శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడు, (యం. యల్. ఏ) సన్మానపత్రాన్ని చదువుతూ నిడదవోలు రైలు స్టేషన్ నుంచి సర్వాపురంకు గోదావరి యేటి గట్టున చేరివున్న రేవు స్థలాలకు ప్రక్కగా రైల్వే లైను వేయిస్తే రైతులు పండించు పంటలకు రవాణా సౌకర్యాలు కలగడమే గాక యిరుదు తాలూకాల ప్రజలు దీని ప్రయోజనాన్ని పొందగలరని సూచించారు. "పెనుగొండ-దేవ" రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వంచే ఆర్థిక సహాయం చేయించమని అభ్యర్థించారు

జమీందార్ శ్రీ మూలి వెంకటరత్నం హైస్కూలు మేనేజింగు కమిటీ తరపున శ్రీ మూలి లక్ష్మీనారాయణ జమీందార్‌గారు సన్మానపత్రాన్ని సమర్పిస్తూ హైస్కూలు దినదినాభివృద్ధి చెందుతున్నదని, పాఠశాల సాధించిన పలువిధాలైన అభివృద్ధి కార్యకలాపాల్ని వివరిస్తూ పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయాన్ని కోరారు.

మంత్రి వర్యులు సన్మానపత్రాలకు జవాబు చెబుతూ ఎక్కడకు వెళ్ళినా తమ గ్రామాభివృద్ధికి దోహదం కల్గించే పనుల్ని పంచవర్ష ప్రణాళికలో రూపొందించి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయించమంటున్నారని, [illegible] వేల గ్రామాలు కలిగిన మనదేశంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఎంత కృషి, డబ్బు కావాలో ప్రజలు సావధానంగా ఆలోచించ[illegible]ందిగా కోరారు.

మంత్రి తన సమాధానంలో ఢిల్లీలోని పరిపాలకులు, కర్నూలువారు ఎవరో కొత్తవారు కారని, ప్రజలు తమఇష్టానుసారం ఎన్నుకున్న ప్రజానిధులేనని, ప్రతి విషయంలోను ప్రజల శ్రేయం కల్పించుకొని సక్రమంగా పరిపాలనసాగేటట్టు చూడవలసిన బాధ్యత ప్రజలపై కలదని, అప్పుడే వోటు సద్వినియోగం చేసినట్లు అవుతుందని ప్రభుత్వం ప్రజలు వేరు కాదని ప్రభుత్వం ప్రజలు ఒకరిమీద ఒకరు ఆధారపడ్య సహకారాన్ని అవలంబించి కృషి చేస్తేనే అభివృద్ధి పనులు నెరవేర గలవని తెలియ జేశారు.

ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం వున్నవని, కాని ప్రభుత్వం చేతిలో కావలసిన ధనం లేదని ఈ పరిస్థితులలో ప్రభుత్వాదాయమయినా పెంచాలి అప్పు అయినా చెయ్యాలని, లేక పన్నులైనా పెంచాలని,ఈ మూడు మార్గాలలో అవలంబించని నాడు దేశాభివృద్ధి సాధ్యం కాదని, అందుచే రైతు అధిక పంటను పండించి పూర్వం కంటె ఎక్కువ లాభాన్ని పొందినపుడు ప్రత్యేక గ్రామాభ్యుదయాన్ని వాంఛించి హెచ్చువన్ను చెల్లించడానికి సిద్ధంగా వుండాలని. ధనికులు తమ ధనాన్ని ప్రభుత్వానికి అప్పు లివ్వాలని, అట్లు కానిచో తమ ధనాన్ని వినియోగించి పెద్ద పరిశ్రమల్ని స్థాపించి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడమని ముఖ్యంగా ప్రతివ్యక్తి 365 రోజులలో ఏడు రోజులు శ్రమదానం చెయ్యాలని ప్రజలను కోరారు.

ప్రజలు విదేశ వస్తువులమీద ఎక్కువ వ్యామోహం, మోజును పెట్టుకున్నందున దానెంతో బాధపడుతున్నానని సదరు వ్యామోహంతో ప్రజలు పీడింపబడుతున్నంతకాలం దేశం ప్రగతి పరిమితంగానే వుంటుందని, గ్రామవృత్తుల్ని తిరిగి చేపట్టితే ప్రభుత్వ సహాయం లేకుండగనే పరస్పర సహకారంతో సుఖజీవనం చేసుకోవచ్చునని వుదాహరణల పూర్వకంగా బోధ చేశారు.

దేశం జనాభా పెరుగుదల ఆందోళనకరంగా వున్నదని, ప్రస్తుతం వున్నవాళ్ళకే తిండితిప్పలు లేనప్పుడు, పుట్టేవాళ్ళకు పోషణ ఏ విధంగా కల్పించాలో అర్థం కావడంలేదని, దీనికోసం ఎంత కృషిచేయాలో మీరే ఆలోచించమని ప్రజలనుద్దేశించి చెప్పారు.

సభానంతరం తన స్వగ్రామమైన వడుపూడి వెళ్లారు.

రైలులోనుంచి దూకిన యువకుని మరణం

రాజమండ్రి, అక్టోబర్ 15—ఆత్రేయపురం గ్రామస్థుడు పెన్మత్స సత్యనారాయణరాజు అనే 22 ఏళ్ళ యువకుడు మొన్న సాయంకాలం మెయిలులో అనకాపల్లినుంచి రాజమండ్రికి వస్తూ కడియం-రాజమండ్రి స్టేషన్ల మధ్య మతిభ్రమణం కారణంగా రైలునుంచి దూకాడు.

వెంటనే రైలు ఆపి రైల్వే పోలీసులు ఆ మెయిలుతోనే అతనిని రాజమండ్రికి తీసుకు వచ్చి గవర్నమెంటు హాస్పిటల్‌లో చేర్చారు.

అతనిని బ్రతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఆ యువకుడు నేటి ఉదయం ఆసుపత్రిలో మరణించాడు.

"ఇకముందు వృత్తి విద్యలకే ప్రాముఖ్యం"

పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడాలని తణుకులో మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ప్రబోధం

తణుకు, అక్టోబర్ 18—"అన్నిదానాలలోకి 'వాగ్దానం' తేలిక. వాగ్దానాలు మాని భూమి, సంపత్తి, శ్రమ దానాలు చేయండి. మన జీవన ప్రమాణాన్ని రెట్టింపు చేయండి. వృత్తి విద్యలు నేర్పండి" అని తణుకు బోర్డు హైస్కూలులో ముళ్ళపూడి తిమ్మరాజు జమీందారుగారు తమ పుత్రుడు లేట్ నరేంద్రనాథ చౌదరి జ్ఞాపకార్థం కట్టించి యిచ్చిన ఇంజనీరింగ్ షెడ్డు ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తూ ప్లానింగ్ శాఖా మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు అన్నారు.

మంత్రి తన ఉపన్యాసంలో యింకా ఇలా చెప్పారు:

"మనం స్వతంత్రం సంపాదించుకొన్నామని సంతృప్తి పడేందుకు వీలు లేదు. సాంఘిక సంక్షేమమే దేశ పురోభివృద్ధి. గాంధీజీ ధర్మమా అంటూ స్వతంత్రం సంపాదించాం. నిర్మాణ కార్యక్రమంతో దేశ పురోభివృద్ధిని సాధించాలి. తెల్లదొరలకుబదులు నల్ల దొరలు ప్రభుత్వంలో వుంటే స్వతంత్రం పూర్తికాదు. ప్రతి ఒక్కరికి తిండి, బట్ట, వసతి సదుపాయాలు సాధించిననాడే స్వరాజ్యమవుతుంది. వీటి అవసరాలకు అనంత కృషి సలపాలి. కాల వ్యవధి వుండవలసిన మాట వాస్తవమే. కాని, యత్నలోపం మాత్రం వుండకూడదు. ప్రైవేటుగా ప్రభుత్వం ఒక్కటే ఈ పని చేయలేదు. ప్రజలుకూడా సహకరించాలి.

"అనేక మార్పులు ఆలోచించి దేశాభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేకం వేశాం. దేశమును అభివృద్ధి చేయవలసిన ధర్మం మనపైవున్నది. ఇచ్చట యింజనీరింగ్ శాఖ నిమిత్తం కట్టించిన బిల్డింగు గాంధీగారి ఆశయాన్ని సాధిస్తుంది. మీ జిల్లా బోర్డు 6 లక్షల అప్పులో వున్నది. రోడ్ల స్థితి అధ్వాన్నంగా వున్నది. పన్నులు వేస్తే మా మీద విమర్శలు బయలు దేరుతాయి. దేశాభివృద్ధిలో చదువుమీద ఆసక్తి పెరుగుతోంది. నా చిన్నతనంలో 300 మంది కాలేజీ విద్యార్థు లుంటే యీ నాడు వేల సంఖ్యలో పెరిగిపోయారు. ఈ బిల్డింగు 100 మంది అదనంగా చదువుకొనేందుకు వీలు కలుగుతుంది. పంచవర్ష ప్రణాళికలో మన గ్రామ జనాభానుబట్టి మనకు ఎంత వాటా వస్తుంది అని అనుకోకూడదు. ఈ ప్రణాళికలు అమలు జరిగినా మన జీవన ప్రమాణం 1 నుండి 2 వరకు అయినా పెర్గదు. ఈ ప్రమాణాన్ని 4 చేయగలిగిన నాడే మన ఆశయం నెరవేరుతుంది.

"ఈమధ్య భూదానం, సంపత్తిదానం, శ్రమ దానాలు విరివిగా ప్రచారం చేస్తూ కొంతమంది పాల్గొంటున్నారు. మొన్న గవర్నర్ అన్నట్లు మరొక కొత్త దానం కలదు. అదే వాగ్దానం. వాగ్దానానికి కష్టపడ నవసరంలేదు. చాల తేలిక కూడా. అందుచేత ఈ వాగ్దానాలు మాని పైమూడు దానాలను అమలు జరపండి.

"కొంతమంది పన్నులు హెచ్చు యిస్తు కొంటున్నారు. సంపత్తి దానం చేయలేనివారు శ్రమ దానం చేయాలి. డబ్బు వున్నవారు నిర్బంధంగా విల్లవేసి, ఆ విల్లలను ప్రభుత్వానికి అప్పుగా యివ్వండి. లేనిచో, అధికోత్పత్తికి వినియోగించండి. చాలమందికి విరామం, శ్రమలశక్తి కలదు. పేకాట, పేచీలు పెట్టుట, కోర్టులకు తిరుగుట మొదలగు పనుల ద్వారా ఈ శ్రమను దుర్వినియోగం చేస్తున్నారు. అలాకాక దేశంలోని ప్రజలందరు సంవత్సరంలో 7 రోజుల కృషి శ్రమదానంచేస్తే దేశాభ్యుదయ కార్యక్రమం ఎంతేని ముందుకు పోతుంది. ఈ బిల్డింగుకు అంతస్తు కావాలంటున్నారు. ముందు వృత్తులు అలవడిన నిపుణులు కావాలి. బి. ఏ. లు అవసరంలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రారంభంలో వుద్యోగాలు వచ్చాయి ఇకముందు వుద్యోగాలు రావు. ఉద్యోగాలలో పోటీ ఉండవు. అందరు వృత్తివిద్య నేర్చుకోవలసినదే. మీకు పంచదార. నూలు మిల్లులు గలవు. అందుకు కావలసిన వృత్తి విద్య నేర్చుకోండి.

"తణుకు పారిశ్రామికంగా పెద్ద కేంద్రమవుతుంది. ఈ గ్రామంలో ఏదో ఒక వృత్తి విద్య నేర్పే కేంద్రంగా అభివృద్ధి చేస్తాను. అయితే వృత్తికి భేదాలు లేవు. గాంధిగారు ధనికులు డబ్బుకు ధర్మకర్తలుగా వుండా లన్నారు. లోగడ దేవాలయాలకు దానాలుచేశారు. ఈ నాడు విద్యాలయాలే దేవాలయములు. అందుచే విద్యాలయాలకు దానంచేయండి మీ రెండవ బిల్డింగు శ్రమదాన ఫలితమని విని సంతోషించాను. మీ జమీందారుగారు రెండు మిల్లులు, విస్తృతమైన భూస్వామ్యం కలిగినా స్వార్థమునకు వుపయోగించకుండా యిట్టి ధర్మకృత్య ఆశయాన్ని నెరవేరుస్తున్నందుకు నా కృతజ్ఞత. ఈ శ్రమదానం, ధర్మకృత్య ఆశయములు యితరులకు ఆదర్శములు కాగలవని ఆశిస్తున్నాను."

తణుకు బోర్డు హైస్కూలు ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించిన పందిరిలో బ్రహ్మాండమయిన సభ జరిగింది. వైద్య, అభివృద్ధి శాఖామాత్యులు శ్రీ కళా వెంకటరావుగారు, స్థానిక పరిపాలనా మద్యనిషేధ శాఖామాత్యులు డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు బెజవాడనుండి యిచ్చటకు మెయిలులో వచ్చారు. వారితో పశ్చిమ గోదావరి జిల్లాబోర్డు స్పెషల్ ఆఫీసర్ కె సుబ్బరాజుగారున్నారు. శాసనసభ్యులు వుసులూరి కోదండరామయ్య, జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు అల్లూరి బాపినీడుగార్లు మంత్రుల వెంటకలరు.

ప్రారంభంలో బోర్డు హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ కట్టి పుల్లయ్యనాయుడుగారు మంత్రులను ఆహ్వానించారు. బిల్డింగు కమిటీ తరపున నూకల [illegible]రావు. నాదెళ్ళ కృష్ణమూర్తిగార్లు స్వాగత పత్రములు చదివారు. నరేంద్రనాథ్ చౌదరి స్మారకంగా వేదుల సూర్యనారాయణశర్మ, లక్ష్మినారాయణ చిత్రరథరావుగార్లు పద్యాలు చదివారు.

డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు ప్రారంభంలో ఇలా చెప్పారు:

"ఈ భవనం కట్టించి యిచ్చిన ముళ్ళపూడివారి ధర్మాన్ని కొనియాడాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో స్థలాభావంచేత చాలా స్కూళ్ళు మూసివేయాలని అభిప్రాయపడ్డారు. కాని, ముఖ్యమంత్రి జోక్యంతో అన్ని స్కూళ్లు మూసివేయ నవసరం లేకుండా నే పని చేస్తున్నాయి. తణుకులో మాత్రం శ్రమ, సంపత్తిదానములతో ఈ రకంగా నిర్మించుట ప్రశంసనీయం. శ్రీమత, సంపద కలిగినవారు ఈ రకంగా పూనుకోవాలి. ఇదే ముక్తి, మోక్షం కూడా. గాంధిగారి ఆశయంలో వృత్తివిద్యలు చాలా అవసరం. రాష్ట్రంలో 15 స్కూళ్ళను బహూకార్థ సాధక పాఠశాలలుగా మార్చాము. అందులో తణుకు ఒకటి. బహూకార్థ సాధక పాఠశాలలకు ప్రజలు, విద్యార్థులు సహకరించి ఈ విద్యలో పుత్తీర్ణులైతే ఈ వృత్తులు ఎక్కువగా వుపయోగపడతాయి.

"మీరు కోరినట్లు మీ పంచాయతీ మీకు 5,000 లు మంజూరు కావాలంటే ఈ పనిని అభివృద్ధి పనిలో వేయించుకొనండి."

స్థానిక శాసన సభ్యులు శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ (యం. యల్. ఏ) గారు శ్రమదాన పర్యవసానంగా నిర్మించిన బిల్డింగుకు ప్రారంభోత్సవం చేస్తూ "నేను ఈ స్కూలు పూర్వ విద్యార్థిగా నాకు ఈ గౌరవం లభించినందుకు మీకు నా యందు గల వాత్సల్యానికి ఎంతో కృతజ్ఞుడను. ఈ స్కూలుకు అవసరమైన యితర పరికరములను సమకూర్చుటలో ప్రభుత్వ సహాయాన్ని సాధించేందుకు కృషి చేయగలనని వాగ్దానం చేశారు. హెడ్మాష్టరు కట్టి పుల్లయ్యగారు వందనము లర్పించారు.

వైద్య సంఘ సమావేశం

అనంతరం తణుకు క్లబ్‌లో తణుకు తాలూకా వైద్యసంఘంవారు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులిరువురు పాల్గొన్నారు. తాలూకా వైద్యసంఘ అధ్యక్షులు శ్రీ టి. భాస్కరరావుగారు స్వాగత పత్రం సమర్పిస్తూ తమకు సంచార వైద్యశాలా శకటం కావాలని, తాము ఏర్పాటు చేయదలచిన "రక్తనిధి" ని కాంక్షను చేయవలసినదని కోరారు. ప్రథమంలో డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు ఉపన్యసిస్తూ మానవసేవయే మాధవసేవగా ఎంచి ప్రతి డాక్టరు ప్రజాసేవకి హెచ్చుగా సేవ చేసేందుకు అవకాశం గలదన్నారు.

శ్రీ కళా వెంకటరావుగారు ప్రసంగిస్తూ ఇలా అన్నారు:—

"వైద్య శాఖకు మూడున్నర కోట్లనుండి 6 కోట్లకు పెంచాము. వైద్యసేవ ప్రభుత్వం మీద వదలుట మంచిది కాదు, ఇది ప్రభుత్వమునకు ఖర్చేగాని లబ్ధి ఏమీలేదు. ఈ ఖర్చు రెవిన్యూనుండి ఖర్చుపెట్టాలి. రెవిన్యూ పెంచాలంటే పన్నులు వేయాలి. పన్నులు వేస్తే ప్రజలు కష్టపడుతారు. గ్రామాల వారికి వైద్యం అందజేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని.

"రెండవ పంచవర్ష ప్రణాళికలో 8 లక్షలు పబ్లిక్ హెల్త్‌కు వినియోగించదలచాము. వైద్యులు కొంత ధార్మిక బుద్ధితో వైద్యసేవ చేయాలి. ఈనాటికి మన మంత్రి నాగేశ్వరరావు కర్నూలు ప్రాంతంలో ఉచితంగా తీరిక కాలంలో వైద్యము చేస్తున్నారు. మీకు సంచార శకటం యిచ్చుటకు వీలుపడదు. దానికి 50,000 ఖర్చు. మరి 50,000 వేలు పెట్రోలు, తదితర ఖర్చులకు అవుతుంది. ఒక్క తాలూకాకు ఒక లక్ష రూపాయలు యిచ్చుట కష్టం."

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

మంత్రులు సపరివారంగా శాసన సభ్యులు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట విందు ఆరగించారు.

మధ్యాహ్నం గం. 2 లకు తాలూకా కాంగ్రెసు ఆఫీసులో అల్లూరి బాపినీడుగారి అధ్యక్షతను కాంగ్రెసు కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రారంభంలో నరసింహదేవర సత్యనారాయణగారి అకాల మరణమునకు సంతాపం వెల్లడించారు. తాలూకా కాంగ్రెసు తరపున కార్యదర్శి ఇనటూరి వీరభద్రరావుగారు మంత్రులిరువురకు స్వాగతపత్రములు చదివారు.

అనంతరం ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్‌వారిచే వారి ఫ్యాక్టరీవద్ద కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిర్మించిన వెంకట్రాయపుర కార్మిక గృహ ప్రవేశమునకు మంత్రులు వచ్చారు ఆంధ్ర షుగర్స్ డైరెక్టర్ల తరపున శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్, పెండ్యాల వెంకటరంగారావుగార్లు మంత్రులను పూలమాలాలంకృతులను చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్‌గారు స్వాగత పత్రం సమర్పించారు. అందులో 26 గృహములు నిర్మించామని, ఒక్కొక్కటి 5,000 లు ఖర్చు అయినదని. దానిని అద్దె లేకుండానే వర్కర్లకు ఇవ్వగలమని చెప్పారు. ఆంధ్ర షుగర్స్ కార్మిక సంఘం తరపున శ్రీ రాఘవరావుగారు, తాలూకా కాంగ్రెసు యువజన సంఘం తరిఫున కలిదిండి సత్యనారాయణరాజుగార్లు స్వాగతం పత్రం సమర్పించారు.

శ్రీ కళా వెంకటరావుగారు ఇలా అన్నారు: "ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల విషయంలో చాల వెనుకబడి వున్నది. ఈ 11 జిల్లాలలోను ఆంధ్రులచే స్థాపింపబడి, ఆంధ్రులకు వృత్తి కల్పించి, జీవనప్రమాణంపెంచే పరిశ్రమలు లేవు. అయితే, బియ్యం మిల్లులు వున్నాయి. ఇవి పరిశ్రమలు అనిపించవు. యంత్ర సముదాయంతో నడచేవి మాత్రమే పరిశ్రమలు. మన రాష్ట్రంలో 2 కోట్ల 6 లక్షలమంది జనం వున్నాము. చాలామంది వ్యవసాయంమీద జీవనాధారం చేస్తున్నారు. మరికొంతమంది కుటీర పరిశ్రమలమీద జీవిస్తున్నారు. పెద్ద, మధ్య పరిశ్రమలమీద చాలా కొద్దిమంది గలరు. అచ్చటచ్చట సిమెంటు, పంచదార పరిశ్రమలు గలవు. వైజాగ్‌లో ఓడల నిర్మాణం గలదు. 6 నూలు మరమిల్లులు గలవు. వీటికి మన జనాభాలో నూటికి ఒకరికి కూడా వృత్తిని కల్గించే సామర్థ్యం లేదు. అందుచే పారిశ్రామికంగా వెనుకబడివున్నాము. ఉత్తరదేశ రాష్ట్రములలో గంగ, బ్రహ్మపుత్ర నదు లున్నప్పటికి వ్యవసాయానికి అనువుగా లేవు. మన నదుల పారుదల, 100 మైళ్ళ విస్తీర్ణం గల మైదానములు గలవు. గోదావరి, పెన్న, కృష్ణనదులకు ఆనకట్టలు గలవు. గోదావరి 0%. కృష్ణ 8% నీటిని మాత్రమే వినియోగిస్తున్నాము. ఇంకా అనేక చెరువులు వలన సాగవుతోంది. తుంగభద్ర ఆనకట్ట కట్టారు. అయితే. ప్రస్తుతం 5 వేల యకరములు మాత్రమే సాగవుతోంది. పూర్తి అయ్యేసరికి 1 లక్ష 50 వేల సాగు అవుతుంది. మన రాష్ట్రంలో 36 చిన్న నదులు గలవు. ఇవి వినియోగంలోకి రాలేదు. గోదావరికి డాము కట్టితే ప్రస్తుత మున్న 9 లక్షల యకరాల సాగుకు తోడు మరి 20 లక్షల యకరాలు సాగు అవుతుంది. నాగార్జున సాగర్, పెన్నమీద సోమశిల, కృష్ణమీద సిద్ధేశ్వరం, పులిచింతల ప్రాజెక్టులు నిర్మిస్తే కావలసినంత పంట పండుతుంది. పంట తక్కువగా వున్న యిప్పుడే ధరలు పడిపోతుంటే, ఎక్కువగా పండితే మరీ ధరలు పడిపోతాయని కొందరు విమర్శిస్తారు. అందరు ధాన్యం పండిస్తే ధరలు పడిపోయే మాట నిజమే. కాని అనేక వ్యాపార పంటలు పండించవచ్చు. మరి గోగు నార, కొబ్బరి, జనుము, చెరకు, పొగాకు పంటలు సమృద్ధిగా వుంటాయి. పరిశ్రమాభివృద్ధితో పంటలు పండించాలి. పంచదారమిల్లు కట్టినా చెరకు సప్లయి లేకపోతే ఉపయోగ మేమిటి? పత్తి పండించకపోతే నూలు మిల్లు ఎందుకు? వనస్పతి మిల్లుకు నూనెగింజలు పండించాలి.

"మన దేశంలో అన్ని పంటలు కలిసి 10 వేల కోట్ల రూపాయల ఖరీదు వుత్పత్తి అవుతోంది. ఇది మనకు చాలటంలేదు. ఈ వుత్పత్తి రెండు లేక మూడురెట్లు పెరిగితే మన జీవన ప్రమాణం పెరుగుతుంది. ఇందుకు వుత్పత్తి పెరగాలి.''

అనంతరం డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు ఉపన్యసిస్తూ కేంద్రప్రభుత్వ సబ్సిడీతో మిల్లుయజమానులు కార్మికుల సౌకర్యార్థం గృహములు నిర్మించుట హర్షించతగినదని, యజమానులు, కార్మికులు పరస్పర సహకారంతో ఈ పరిశ్రమను నిర్వహించుటముదావహమని అన్నారు.

హరిశ్చంద్ర ప్రసాద్‌గారు మిల్లు కార్మికులకు ఒకరోజు సెలవు ప్రకటిస్తూ మంత్రులకు అభివందనములు తెలియపర్చారు.

అనంతరం బాలసరస్వతి శ్రీ సమాజమును దర్శించి కళా వెంకటరావుగారు తాము చేయగలిగిన సహాయం చేసెదమని పలికి [illegible] మన్నారు. హిందీలో ఉత్తీర్ణులైనవారికి యోగ్యతాపత్రములు బహూకరించారు. ముదిగంటి అనసూయ స్వాగతపత్రం చదివారు.

రాష్ట్రంలో చెరువుల మరమ్మతు

పబ్లిక్‌వర్క్స్ శాఖచే పని ప్రారంభం

కర్నూలు, అక్టోబర్ 18—చిరకాలంగా నిర్లక్ష్యం చెయ్యబడుతూవున్న, ముఖ్యంగా పూర్వపు జమీందారీ ప్రాంతాలలోని చెరువులను మరమ్మతు చెయ్యడానికి ఆంధ్ర పబ్లిక్ వర్క్స్ శాఖ పూనుకొన్నది.

చెరువుల, మైనర్ ఇరిగేషన్ పనుల మరమ్మతుకు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల రూపాయలను ప్రత్యేకించింది.

రెవిన్యూ బోర్డు నిర్ణయించిన ప్రయారిటీ ప్రకారం పెద్ద చెరువుల మరమ్మతును పబ్లిక్ వర్క్స్ శాఖ, చిన్నవాటి మరమ్మతు రెవిన్యూ శాఖ చెయ్యగలవు.

మరమ్మతు చెయ్యవలసిన చెరువులు జమీందారీ ప్రాంతాలలోనే 40,000 కు మించి వున్నాయి. అందువల్ల మరమ్మతులు పూర్తి కావడానికి దీర్ఘకాల ప్రణాళిక అవసరంగా భావించబడుతున్నది.

అధికార భాషా కమిషన్ ప్రశ్నావళి

ఆంధ్ర మంత్రివర్గంచే పరిశీలన

కర్నూలు, అక్టోబరు 18—అధికార భాషా కమిషన్ జారీచేసిన ప్రశ్నావళిని నేడు ఆంధ్ర మంత్రివర్గం పరిశీలించింది.

ఈ సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఆ ప్రశ్నావళి ప్రాతిపదికగా ఒక తాత్కాలికనివేదికను కమిషన్‌కు ఆంధ్రప్రభుత్వం పంపగలదని అన్నారు.

తెనాలి, అక్టోబర్ 18—తెనాలి తాలూకా, పట్టణ కాంగ్రెసు కార్యవర్గాల ఎన్నికలు ఈ నెల 20వ తేదీని చంద్రమౌళి భవనం (జిల్లా కాంగ్రెసు ఆఫీసు భవనం)లో జరుపబడుతవి. తాలూకా కాంగ్రెసు ఎన్నికలు 20వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు, తెనాలి పట్టణ కాంగ్రెసు ఎన్నికలు సాయంత్రం ఐదుగంటలకు జరుగుతవని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణగారు తెలియజేస్తున్నారు.

'జిల్లాల అభివృద్ధికి సలహా లివ్వండి'

కాంగ్రెసు సేవకులకు ముఖ్యమంత్రి సూచన

నెల్లూరు, అక్టోబర్ 18—ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నిన్న సాయంత్రం జిల్లా కో-ఆపరేటివ్ బాంకిలో కాంగ్రెస్ వర్కర్లను కలుసుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వసతుల అభివృద్ధికి. పరిపాలనా సౌష్టవం పెంపొందించడానికి, జిల్లాలోని సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు యివ్వవలసినదిగా కోరారు.

బంజర్లు, అడవులకు సంబంధించిన యిబ్బందులను గురించి. హరిజన సమస్యలను గూర్చి సమగ్రమైన వివరాలు సేకరించుటకు జిల్లా కాంగ్రెస్ సభ్యులతో కొన్ని ఉపసంఘాలు నియమించవలసినదిగా సలహా యిస్తూ, నవంబర్ లేక డిసెంబరు మాసంలో ఒకరోజు పూర్తిగా ఈ సంఘాల నివేదికలను గూర్చి వారితో తాను చర్చించగలమని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్టు లోటుతో కూడుకొని వున్నదని, ఏ అభివృద్ధి కార్యక్రమం నెరవేర్చుటకైనా ద్రవ్యం అవసరమని, మొదటి రెండున్నర సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్లు లోటు వచ్చినదని, గత సంవత్సరం 5 కోట్లు లోటు యేర్పడినట్లు, సాలీనా రిజర్వు బ్యాంకునుండి, యితర చోట్ల తెచ్చిన ఋణములకు 20 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నామని, కాబట్టి ఆదాయం పెంచుటకు గల మార్గాలను సూచించవలసినదని కోరారు.

జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మన్నేపల్లి హనుమంతరావుగారు ముఖ్యమంత్రికి స్వాగతము చెబుతూ, జిల్లాకాంగ్రెస్ భవన నిర్మాణం పూర్తి చేయుటకు, ప్రచారమునకు ద్రవ్యము సమకూర్చబడవలసి వున్నదన్నారు. ప్రభుత్వోద్యోగులు అనేకులు ప్రభుత్వాన్ని బహిరంగంగా నిందించుట జరుగుతున్నది. కాబట్టి అభ్యర్థులను నిర్ణయించడంలో వారి పాత నడవడిక, వ్యవహారములు గమనించి, ఉద్యోగము లిచ్చుట శ్రేయస్కరమని సూచించారు. కమ్యూనిటీ ప్రాజెక్టులు స్థానికాభివృద్ధి ప్రణాళికలు, జాతీయసేవా విస్తరణ స్కీములు నిర్వహణకు వయఃపరిమితి తొలగించి దేశభక్తులైన వారిని నియమించవలెనని, మద్యపాన నిషేధప్రచారమునకు అనధికార సభ్యులను నియమించవలెనని, ప్రభుత్వ కార్యకలాపములకు విరివిగా ప్రచారము యివ్వవలెనని కోరారు.

కొలుదొర్తి ముఖ్యమంత్రి రాజకీయబాధితులకు భూములు యిచ్చుటలో జరిగిన పనిని తెలియచేయవలసినదిగా కోరినప్పుడు శ్రీ ఖాజా మొహిద్దీన్‌గారు వివరములు నివేదించారు.

శ్రీ వెల్లూరు వెంకట్రామానాయుడుగారు, ఈ భూములు ఒక్కచోటగాక, అచ్చట కొంత, మరొకచోట మరికొంత యిచ్చుటవల్ల యిబ్బందులు కలుగుతున్నవని, ఈ భూములు కౌలుకు యిచ్చేవసతికల్పించవలెనని కోరారు.

శ్రీ జనార్ధ లక్ష్మీనరసారెడ్డిగారు, ప్రభుత్వోద్యోగులపై కమ్యూనిస్టు శాసనసభ్యుల పలుకుబడి, ప్రభావం ఎక్కువౌతున్నదని, దీనిని అరికట్టవలెనని కోరారు.

శ్రీ ఒంగోలు వరదా రెడ్డిగారు, పంచాయతీల ద్వారా ఎన్నికొనబడిన సభ్యులచే జిల్లా బోర్డులు పునర్నిర్మాణము చేయవలెనని, జీతములిచ్చి కొంతమంది కాంగ్రెస్ ప్రచారకులను నియమింప వలసినదిగా కోరారు.

శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిగారు శివాయిజమా సాగుబడి సందర్భంలో విధిస్తున్న పెనాల్టీల ఉత్తర్వును ఖండిస్తూ, దానివల్ల గ్రామాల్లో అశాంతికి అవకాశమేర్పడుతున్న దన్నారు'

శ్రీ ఏనుగ పట్టాభిరామిరెడ్డి, శ్రీ చతుర్వేదుల రామచంద్రయ్య గారలు కూడా మాట్లాడారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి గారు గత గురువారం తమ నియోజకవర్గమైన ఆత్మకూరు తాలూకా పర్యటనకు వెడుతూ, మార్గంలోగల సిద్ధిపురం కాలనీని సందర్శించారు. కాలనీ ముఖ్య కార్యకర్త శ్రీ వెన్నెలగంటి రాఘవయ్యగారు ముఖ్యమంత్రికి స్వాగతమిచ్చారు.

ఈ సందర్భంలో కాలనీవాసులు శ్రీ గోపాలరెడ్డిగారికి ఒక మెమొరాండం సమర్పిస్తూ, 1949 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ కాలనీ అభివృద్ధికి శ్రీ రాఘవయ్యగారు చేసిన కృషికి ప్రభుత్వమిచ్చిన సహాయమునకు కృతజ్ఞత తెల్పుతూ, ఆదిమవాసుల సంక్షేమ కార్యక్రమమును ప్రభుత్వం మరి కొంతకాలం ప్రత్యేకంగా పరిగణించవలెనని కోరారు. ఈ కాలనీ అభివృద్ధికి కొందరు రైతులు, సంఘ విద్రోహులు, కమ్యూనిస్టులు అడ్డుతగిలినప్పుడు కొందరు ప్రభుత్వోద్యోగులు పక్షపాతంతో వ్యవహరించడం శోచనీయమంటూ, అయినప్పటికి కాలనీ యీ వ్యతిరేకతను ఎదుర్కొని స్థిరపడినందుకు సంతసము వెలిబుచ్చారు.

కాలనీవాసులకు ప్రత్యేకించబడిన 200 ఎకరముల భూమి క్రయం తమ వద్దనుండి వసూలుచేయకుండునట్లు ఉత్తర్వులు యిప్పించవలసినదిగా కోరారు.

శ్రీ గోపాలరెడ్డిగారు కాలనీలో జరిగిన పనికి సంతృప్తిని వెలిబుచ్చి దేశ దిమ్మరులైన వారిని ఒకచోట చేర్చి. వారు వ్యవసాయమునకు అలవాటు పడు నట్లు చేసినందుకు తమ హర్షం ప్రకటించారు. కాలనీవాసులను గృహవసతులు, పాఠశాల భవనం, ఉపాధ్యాయుల సంఖ్య విస్తరింపచేయవలసిన ఆగత్యం కలదని అభిప్రాయపడుతూ, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ ఈ విషయంలో తగు సహాయమొసర్చగల మన్నారు. కాలనీవాసులు కష్టపడి పనిచేసుకుంటూ, సంఘం గౌరవ, మర్యాదలకు విశ్వాసమునకు పాత్రులు కావలసినదిగా ప్రబోధించారు.

తర్వాత కాలనీలో ప్రవేశపెట్టబడిన చాపల అల్లికను గూర్చి కొత్త గృహ పరిశ్రమలు నేర్చుకొను గల అవకాశములనుగూర్చి విచారించారు.

రేడియో

(అక్టోబర్ 21, శుక్రవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు—శ్రేయోరాజ్యము : ఆశయములు ప్రసంగం; హిందీపాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు—దక్షిణ భారతములోని తోట పంటలు : కాఫీ—ప్రసంగం; పాటకథ : సూర్యుడు; కాశీయాత్ర : మన ముత్తాతల కాలంలో—ప్రసంగం; సాయంత్రం: 5-30 షేక్ చిన్నమౌలా సాహెబ్ (నా): 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — సుభాషితములు; నీలాటిరేవు (స్త్రీలకు): శ్రీరామ : పాట: ముచ్చటలు : ప్రాచీనసాహిత్యములో — వన విహారాలు, జలక్రీడలు—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం — రంగులరాట్నం; 7-30 సరస్వతీపూజ : రూపకము — రచన : వింజమూరి శివరామరావు; 7-45 మద్రాసు వలె; 9-0 (ఆం. వా); 9-15 మూక పంచాశతి—ప్రసంగం: భాగవతుల కుటుంబరావు; 9-30 (రి): 9-50 వాద్యసంగీతం; 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ: 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 నాదస్వరం(తిరుచ్చి నుండి రిలే); మధ్యాహ్నం: 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 వి. ఎస్. సుందరి (వా); 6-0 సంగీతపాఠం (తిరుచ్చి నుండి రిలే); 6-25 ఎమ్. వెంకటరామన్, ఎమ్. శ్రీనివాసన్ (వీ): 7-0 (స్థా. రి); 7-30 (రి): 9-0 (స్థా. రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ: 7-0 (తె. వా) – వాతావరణ సూచన; 7-15 (స్థా. రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి): 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె.వా); 2-0 విలయవిద్వాంసుడు (వ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 చిత్తూర్ సుబ్రహ్మణ్యపిళ్లై (గా), వి. కె. విశ్వనాథశర్మ (వ), వి. కె. శ్యామ్‌సుందర్ (మృ): 9-0 (ఆం వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 లలిత సంగీతం – ఎ. ఎమ్. రాజా: ఎ. ఐ. ఆర్. వాద్యగోష్టి సహా; 9-50 (రి): 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ: 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా): 7-15 వి. ఆర్ ధనం, పద్మా గోపాలకృష్ణన్: 7-30 ఎస్. ఎల్. ఎన్. శాస్త్రి (వ); 7-45 జానకీప్రసాద్, బృందం (భ): 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎస్. బి. దేశ్‌పాండే: ఖయాల్ రామ్‌కలీ (తీన్‌తాల్); 8-45 జానకీ ప్రసాద్, బృందం: భజన్; మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 మహిళా సమాజం—బాహ్యప్రపంచము : వార్తాసమీక్ష; స్త్రీలు ఆభరణములను, పరిమళద్రవ్యములను ఉపయోగించుట బహిష్కరింపబడవలెను చర్చ; మీ ఉత్తరములకు జవాబులు; గీతావళి: ఇ. శ్యామసుందరి; 1-45 (రి): 1-50 (తె. వా): సాయంత్రం: 5-30 ఎస్. బి. దేశ్‌పాండే: ఖయాల్ హంసకంకణి (ఏప్‌తాల్): 5-45 భావ్‌సాహెబ్ దీక్షిత్ : తబ్లా; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—గీతావళి: ఇ. శ్యామసుందరి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ – వ్యవసాయం, పశు, ఆరోగ్యవిషయములపై శ్రోతల ప్రశ్నలకు జవాబులు; వార్తలు, అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం; 8-0మద్రాసువలె; 9-0 (ఆం. ఉ. వా); 9-30 (స్థా. రి); 9-45 భావ్‌సాహెబ్ దీక్షిత్ : తబ్లా. 10-0 ఎస్. బి. దేశ్‌పాండే: విలంబిత్, దృత్; 10-30 ప్రసార సమాప్తి.

రాజమండ్రి, అక్టోబర్ 18—భారతి సంస్కృతీ సభల తృతీయ వార్షికోత్సవం రాజమహేంద్రవరంలో ఈ నెల 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు జరుగుతవి.

మొదటి రోజు సభకు ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు, రెండవ రోజు శ్రీ పోతుల వీరభద్రరావుగారు, మూడవ రోజు శ్రీ తెన్నేటి విశ్వనాథగారు అధ్యక్షత వహిస్తారు.

ప్రముఖ పండితులు, కవులు, విజ్ఞానవేత్తలు గాయకులు సభలలో పాల్గొనగలరు.

మాజ్డా
అలంకార దీపాలు
దీర్ఘకాలం కాంతివంతంగా ఉంటాయి...
అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్,
కలకత్తా - బొంబాయి - న్యూఢిల్లీ
మద్రాసు - బెంగుళూరు - కోయంబత్తూర్
నాగపూర్.
AIX-146 TE

SCREEN
(The most popular English film News Paper.)
ఈ వారం సంచికలో
"ఆదర్శమైన చిత్రానికి" కథా వస్తువు సప్లయి—అక్టర్ డేవిడ్ సలహా.
• • •
క్రమ శిక్షణలేని ఒక కుటుంబం రెండు పావురాళ్ళ కథ—పరిశ్రమలలో పద్మైక్యతకు బి. ఆర్. చోప్రా కట్టు కథ.
• • •
చలన చిత్రంలో ఆరితేరిన మేరీ సెటోన్ ఇండియా పర్యటన వివరాలు.
• • •
తెర వెనుక పాటపాడేవాళ్ళుగూడ నటకులై వుండాలి—జిక్కి అభిప్రాయాలు.
• • •
చర్కాతో త్రిలోక్ కపూర్ (సినిమా దేవత) ఫోటోగ్రాఫ్ (ముఖ చిత్రం), జబీన్ జలీల్ పూర్తి పేజీ చిత్రం—అరుంధతి, ముఖర్జీ, మలయ సర్కార్ వర్ల చిత్రాలు.
వెల: నాలుగు అణాలు
పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి.
లేదా మాకు వ్రాయండి.
సర్క్యులేషన్ మేనేజరు,
"స్క్రీన్"
న్యూస్ పేపర్ హౌస్, సామూన్ డాక్ కొలాబా, బొంబాయి-5.



ICP 300

PLI-2

క్రీడాలోకం

విజయవాడలో స్టేడియమ్ నిర్మాణం

ముఖ్యమంత్రికి శ్రీ కాళేశ్వరరావు విజ్ఞప్తి

విజయవాడ, అక్టోబర్ 18—ఆంధ్రరాష్ట్ర క్రీడోత్సవాన్ని, జాతీయ క్రీడోత్సవాన్ని విజయవాడలో నిర్వహించడానికి అనువుగా పట్టణంలో ఒక స్టేడియమ్ నిర్మించవలసిన ఆవశ్యకతను ప్రభుత్వానికి వివరించడం నిమిత్తం శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు (ఎమ్. ఎల్. ఏ.) గారి నాయకత్వాన 12 మంది సభ్యులుకల ఒక రాయబారవర్గం నిన్న యిక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిని కలుసుకొన్నది.

ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించ గలదని ముఖ్యమంత్రి హామీ యిచ్చినట్లు తెలుస్తున్నది.

విజయవాడలో స్టేడియం నిర్మాణానికి మూడు లక్షల రూపాయల వ్యయం కాగలదని అంచనా వెయ్యబడింది.

హైదరాబాద్ రోవర్స్ ఓటమి

రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో

బొంబాయి, అక్టోబర్ 18—నేడిక్కడ రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో బెంగుళూరు ముస్లిమ్స్, హైదరాబాద్ రోవర్స్‌ను ఒకేఒక గోలుతో ఓడించి క్వార్టర్ ఫైనల్సు చేరుకొన్నారు. ఆ ఒక్కగోలూ ఆట రెండవ భాగంలో శ్రీ రామయ్య కొట్టారు.

రెండు జట్ల ఆటగాళ్ళ పేర్లివి:

బెంగుళూరు ముస్లిమ్స్: గఫర్; ధార్ సింగ్, ముత్తు; ఏస్‌రాజ్, కెంపయ్య, నయ్యార్ ఉమర్; అన్వర్, రెహ్మాన్, రామయ్య, రామకృష్ణ, ముస్తాఫా.

హైదరాబాద్ రోవర్స్: నబీర్; మాధవ రెడ్డి, హరి; అఫ్జల్, మొయిన్, యూసఫ్; అస్కారి, అయోమ్మియా, కిన్నస్, బలరాం, రహంతుల్లా.

అజ్మీర్‌లో హైదరాబాద్ టీము

అజ్మీర్, అక్టోబర్ 18—కొందిరోజులుగా ఇక్కడ జరుగుతున్న ఒల్లివీ ఫుట్‌బాల్ టోర్నమెంటులో నేడు ఒక సెమీ ఫైనల్‌లో సిటీ కాలేజి ఓల్డ్ బాయిస్ ఎసోసియేషన్, హైదరాబాద్ టీముల సమవుజ్జీ అయినవి. రెండు జట్లు చెరి ఒక గోలు చేసినవి.

కొత్తగా కాశ్మీర్‌కు ఇద్దరు డిప్యూటీ మంత్రులు

శ్రీనగర్, అక్టోబర్ 18—కాశ్మీర్ ప్రభుత్వం కొత్తగా ఇద్దరు డిప్యూటీ మంత్రులను నియమించవలసివుంది. ప్రభుత్వంలో ఒకరు విద్యాశాఖకు, మరొకరు ఆర్థికశాఖకు నియమింపబడుతారు.

ఈ కొత్త డిప్యూటీ మంత్రులు సిక్కు, హరిజన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

సగిలేరు ప్రాజెక్టు నిర్మించబడుతున్న ప్రాంతం



ఆంధ్ర కో-ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారు ఉండి గ్రామీణ బ్యాంకికి ప్రారంభోత్సవం చేసినప్పటి ఫోటో

చిటపటాలపై నిషేధం

ప్రజలకు హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 18—బాణసంచా సరుకులలో ఒక పరిమితి బరువును మించిన ఆటంబాంబులు, చిటపటాలు మొదలైన రకాల ఉపయోగంపై నిషేధం గలదన్న విషయాన్ని దసరా, దీపావళి పండగల సందర్భంలో ప్రజలు మరచిపోగూడదని ఇండియా ప్రభుత్వం నేడొక ప్రకటనలో హెచ్చరించింది.

ఈ నిషిద్ధ సరుకును తయారుచెయ్యడం, అమ్మడం, దగ్గర వుంచుకోవడం కూడ నేరం కాగలదని ఆ ప్రకటన వివరించింది.

ఇరిగేషన్ సౌకర్యాలను ఉపయోగించుకోనక పోయినా నీటి తీరువా

—వసూలుకు బహుశా రెండేళ్ళ గడువు

కర్నూలు, అక్టోబర్ 18—

ఇరిగేషన్ ఆధారాల క్రిందకు రాగల అన్ని భూములమీద-ఆయకట్టుదారు సేద్యంకోసం నీటిని ఉపయోగించుకొన్నా, ఉపయోగించుకోకపోయినా సరే—నీటితీరువా విధింపును తప్పనిసరి చెయ్యడానికి వుద్దేశించబడ్డ బిల్లు వివరాలను నేడు ఆంధ్ర మంత్రివర్గం పరిశీలించినట్టు తెలుస్తున్నది.

ఈ నిర్బంధపు నీటి తీరువా విధింపును వెంటనే అమలులోకి తేవాలా, లేక, కొంత వ్యవధిని ఇచ్చి ఆ తరువాత నుంచి అమలు జరపాలా అన్న ప్రశ్నను మంత్రివర్గం విశదంగా పరిశీలించినట్లు తెలుస్తున్నది. ఆయకట్టుదారులైన రైతులు ఇరిగేషన్ ఆధారాల క్రింద గల తమ భూములన్నిటిని సేద్యంలోకి తెచ్చుకోడానికి కొంత వ్యవధి ఇవ్వడమనేది సమంజసమన్న ప్రతిపాదనపట్ల మంత్రివర్గం మొగ్గుచూపినట్లు చెప్పబడుతున్నది. కాగా, ఎంత వ్యవధి నివ్వాలి అన్న విషయాన్ని అది పరిశీలించింది. రెండు సంవత్సరాల వ్యవధిని ఇవ్వడం సముచితమని భావించిందని తెలుస్తున్నది.

ఈ రెండు సంవత్సరాలలోను ఆయకట్టు క్రిందగల రైతులు తమ భూములను సేద్యానికి అనుగుణమైన వాటినిగా మార్చుకోడానికి సేద్యంలోకి తెచ్చుకోడానికి కావలసిన సౌకర్యాలను ప్రభుత్వం కలిగించాలని కూడా తీర్మానించబడిందట.

ఆంధ్రరాష్ట్రంలో వనమహోత్సవం

గుంటూరు జిల్లాకు "ట్రాఫీ" బహుమతి

గుంటూరు, అక్టోబరు 19—1953-54 లో ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహింపబడిన వన మహోత్సవం సందర్భంలో ఇతర జిల్లాలలో కంటె గుంటూరు జిల్లాలో ఎక్కువ మొక్కలు నాటబడినవి. వాటిలో ఎక్కువ మొక్కలు బ్రతికినవి కూడా. ఇందువల్ల గుంటూరు జిల్లాకు "ట్రాఫీ" యివ్వబడింది.

గుంటూరు జిల్లాలో మొత్తం 5,90,000 మొక్కలు నాటగా 3,66,000 మొక్కలు బ్రతికి పెరుగుతున్నవి.

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నిన్న సాయంత్రం ఇక్కడ జరిగిన సభలో జిల్లా కలెక్టర్ శ్రీ భగవాన్‌దాసుగారికి "ట్రాఫీ"ని బహూకరించారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18—ఇంటర్నేషనల్ పోలీస్ కాంఫరెన్స్ సమావేశాన్ని కేంద్ర మంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి నేడిక్కడ ప్రారంభోత్సవం చేశారు.

సీనియర్ ఉద్యోగులపై సింగరేణి గని కార్మికుల ఆఘాయిత్యం

హైదరాబాద్, అక్టోబరు 18—సింగరేణి బొగ్గుగనుల కార్మికులు సుమారు 300 మంది కర్రలు, బల్లాలు పుచ్చుకొని అక్టోబరు 13 వ తేదీన గనుల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారని, అక్కడి కంపెనీ సీనియర్ ఉద్యోగులను నరకడానికి ఉద్యుక్తులైనారని ఆ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన శ్రీ టి. ఎమ్. జయిస్వాల్ చేసిన ఒక ప్రకటన వల్ల తెలుస్తున్నది. బెల్లంపల్లిలో కార్మికులు సమ్మెగట్టిన సందర్భంలో ఈ సంఘటన జరిగినట్లు అందు పేర్కొనబడింది. ఆ సమ్మెలో మొత్తం 4,300 మంది పోను 2,400 మంది కార్మికులు పాల్గొన్నారట.

ఆ దాడి సందర్భంలో సీనియర్ ఉద్యోగులను కార్యాలయంలోని సిబ్బంది రక్షించారని, ఆ పెనుగులాటలో వారిలో కొందరికి గాయాలు తగిలాయని ఆ ప్రకటనలో పేర్కొనబడింది.

రాత్రి ప్రయాణాలకు స్కై మాస్టర్ విమానాలు

నవంబరు 5 వ తేదీ నుంచి

న్యూఢిల్లీ, అక్టోబర్ 18—రాత్రి ప్రయాణాల కోసం ఇప్పుడు ఉపయోగించబడుతున్న రెండు ఇంజనుల డకోటా విమానాలకు బదులు నవంబరు 5 వ తేదీ నుంచి నాలుగు ఇంజనుల స్కై మాస్టర్ విమానాలు ఉపయోగించబడగలవని అధికారవర్గాలు తెలియజేస్తున్నవి.

ఈ మార్పువల్ల ప్రయాణీకులకు అదనపు సౌకర్యాలు లభించగలవని, అయితే, ప్రయాణపు చార్జి రేట్లు మాత్రం యథాతథంగానే వుండగలవని తెలుస్తున్నది.

పంచవర్ష ప్రణాళికల విజయం

సమృద్ధమైన ప్రచారంపై ఆధారపడి వున్నదని

శ్రీ సంజీవరెడ్డిగారి అభిభాషణ

కర్నూలు, అక్టోబర్ 18—పంచవర్ష ప్రణాళికలను జయప్రదంగా అమలు జరపడంలో ప్రజలు విశేషంగా పాల్గొనడానికి ఆయా ప్రణాళికల కార్యక్రమాలను గురించి, వాటి క్రమ ఫలితాలను గురించి ఎక్కువగా ప్రచారం చెయ్యవలసివున్నదని నేడు ఆంధ్ర డిప్యూటీ ముఖ్య మంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు "మనవూరు" అనే నాటక ప్రదర్శనకు అధ్యక్షత వహిస్తూ ఉద్ఘాటించారు.

మొదటి పంచవర్ష ప్రణాళికలోనే ఎటువంటి అభివృద్ధి సాధించబడిందో ఇటువంటి ప్రదర్శనల ద్వారా ప్రజలు తమ కళ్ళతో తాము స్పష్టంగా చూడగలరని, ఈ విషయంలో సమర్థమైన, విస్తృతమైన ప్రచారం ఆవసరమని శ్రీ సంజీవరెడ్డిగారన్నారు.

ఈ నాటకాన్ని ఇండియా సమాచార మంత్రాంగం ఫీల్డు పబ్లిసిటీ శాఖ ఆధ్వర్యాన స్థానిక నవసన్యరంజనవారు ప్రదర్శించారు. ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఆల్లూరి సత్యనారాయణరాజు, రీజనల్ పబ్లిసిటీ ఆఫీసరు శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ, ఫీల్డు పబ్లిసిటీ ఆఫీసరు శ్రీ జయసుందరరావు ప్రభృతులు ప్రదర్శనను తిలకించారు.

శ్రీ సంజీవరెడ్డిగారు నటకులకు బహుమతులు పంచిపెట్టారు. ప్రదర్శన నిర్వాహకుడు శ్రీ ఎమ్. ఎస్. రామాచారిగారిని అభినందించారు.

ఉపాధ్యాయుల సమస్యలు

తీర్మానాలతో తృప్తి పడక కృషి చెయ్యాలని ముఖ్యమంత్రి హితవు

గుంటూరు, అక్టోబర్ 17. "వార్షిక సభలు జరిపి, ఉపన్యాసాలిచ్చి, తీర్మానాలు చేసి ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే ఏమంత మాత్రం ఉపయోగం లేదు. వృత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించడానికి కృషి చెయ్యాలి." అని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేడిక్కడ టీచర్స్ ఫెడరేషన్ 15 వ మహాసభలో హెచ్చరిక చేశారు.

సభకు వచ్చినవారు తమ ఉత్సాహాన్ని, కాలాన్ని సమస్యల పరిష్కారకృషికి సక్రమంగా వినియోగించాలని, అందు నిమిత్తం చిన్నచిన్న ఉప సంఘాలను అనేకం నియమించుకోవడం మంచిదని ముఖ్యమంత్రి సూచించారు.

జీతాల విషయమై ప్రస్తావించి ఉపాధ్యాయులు, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టియందుంచుకొని, కొంతకాలం ఓపిక పట్టాలని కోరారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం

కర్నూలు, అక్టోబర్ 18—ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు అక్టోబరు 20 వ తేదీన కర్నూలునుంచి హైదరాబాద్ వెళ్ళి అక్టోబరు 21 వ తేదీన అక్కడనుంచి విమానంలో ఢిల్లీ వెడతారు.

ఢిల్లీలో అక్టోబరు 22, 23 తేదీలలో జరుగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. అక్టోబరు 24 వ తేదీన ఆయన ఢిల్లీనుంచి బయలుదేరి 25 వ తేదీకి తిరిగి కర్నూలుకు వస్తారు.

ఢిల్లీకి ప్రెసిడెంట్ పునరాగమనం

న్యూఢిల్లీ, అక్టోబర్ 15—మూడు వారాల పాటు మద్రాసు, కాశ్మీర్‌లను సందర్శించిన పిమ్మట ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేటి మధ్యాహ్నం విమానంలో న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.

పంజాబులో వరద బాధిత ప్రాంతాలను ఆయన సందర్శించడానికి వీలుగా ప్రెసిడెంట్ విమానం ఆ ప్రాంతంలో క్రిందుగా ఎగిరింది.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, అక్టోబరు 19—

అమ్మకం ఎమ్మ	రు.	అ.	పై.
సవరం చిల్లరవర	81	0	0
పాట్లా బంగారం	88	0	0
మూసా బంగారం	83	0	0
వెండి వంద తులాలు	172	0	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105	108-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		205-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		170-0-0
ఓలమ్ లోటస్ క్వీన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-0
కొబ్బరినూనె కాండిలో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		25-8-0
ఎం. ఎస్ బ్రేండ్		25-12-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్)		85-8-0
నైజామ్ (228పౌనులు)	86-2-0	88-8-0
సామర్లకోట (2 కట్స్)		85-8-0
తియ్యూరు (2 కట్స్)		85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 19—

వెండి 100 తులాలు	169-8-0
పాట్లా బంగారం	95-0-0
సవరు	60-12-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 16—

అమ్మకం పన్నుతో సహా		రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	....	96	0	0
వెండి 100 తులాలు	....	187	6	0
సవరను	....	61	8	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 18—

నేటి ఓపెనింగ్	—	32.78
నేటి క్లోజింగ్	—	32.76

1955 అక్టోబర్ 20, గురువారం
మన్మథనామ సంవత్సర
ఆశ్వయుజ శుద్ధ చవితి
చవితి ఉ॥ 6-17 గంటలవరకు
జ్యేష్ఠ రా॥ 11-25 గంటలవరకు
వర్జ్యం: లేదు

హైదరాబాద్ లీగ్ క్రికెట్ పోటీలు

ఉస్మానియా, మారేడుపల్లి జట్ల పోటీ 'డ్రా'

హైదరాబాద్, అక్టోబర్ 18—18 వ తేదీన స్థానిక విశ్వవిద్యాలయ ఆటస్థలంలో "ఎ" డివిజన్ లీగ్ క్రికెట్ పోటీల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీకి, మారేడుపల్లి క్రికెట్ క్లబ్బుకు జరిగిన మ్యాచి 'డ్రా'గా అంతమైంది.

స్కోర్లు వివరమిది:

ఉస్మానియా యూనివర్సిటీ: ఎనిమిది వికెట్లకు 'డిక్లేర్' చేయగా 176 పరుగులు (అజం 67, అన్వర్ 38, పద్మనాభన్ 31).

మారేడుపల్లి క్రికెట్ క్లబ్బు: ఏడు వికెట్లకు, 106 పరుగులు (గోవిందనాయుడు 34; పద్మనాభన్ 14 పరుగులకు మూడు వికెట్లు; అన్వర్ 32 పరుగులకు మూడు వికెట్లు).

రెండింటిలో శ్రీ రామకృష్ణ గెలుపు

మద్రాస్ క్రికెట్ క్లబ్ టెన్నిస్ పోటీల ఫలితాలు

మద్రాస్, అక్టోబర్ 17—మద్రాసు క్రికెట్ క్లబ్బు నిర్వహించిన టెన్నిస్ టోర్నమెంటులో రెండు పోటీలలో శ్రీ సి. రామకృష్ణ విజయమొందారు. వాటి వివరమిది:

సింగిల్స్ (ఫైనలు) శ్రీ సి. రామకృష్ణగారు శ్రీ ఎం. వి. జి. అప్పారావు గారిని 6-7, 7-5, 6-0 గేములతో ఓడించారు.

డబుల్స్ (ఫైనలు) శ్రీ సి. రామకృష్ణ, శ్రీ కె. వెంకటేశన్‌గారలు శ్రీ టి. బి. బాలగోపాల్, శ్రీ ఎం.వి.జి. అప్పారావుగారలపై 6-4, 4-6, 6-2 గేములతో విజయమొందారు.

ఫలసాయంలో భూస్వామి వాటా తగ్గింపు

బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం

పాట్నా, అక్టోబర్ 17—కౌలు కివ్వబడ్డ భూముల ఫలసాయం నుంచి భూస్వామికి వచ్చే వాటాను 20 వంతులలో తొమ్మిది వంతులనుంచి ఐదు వంతులకు తగ్గించేబిల్లును బీహార్ అసెంబ్లీ నేడు ఆమోదించింది.

ఫలసాయం నుంచి భూస్వామి ఇప్పటివరకు తీసుకోవలసిన వాటా బొంబాయిలోను ఒరిస్సాలోను ఆరోవంతు, అస్సాంలో నాలుగోవంతు, పంజాబులో మూడోవంతు.

న్యూయార్క్ సిటీ విద్యాసంఘం మాజీ అధ్యక్షుడు జేమ్స్ మార్షల్ గత సంవత్సరం ఇండియా, పాకిస్తాన్‌లలో పర్యటిస్తూ తాను తీసినప్పటి ఫోటోలను న్యూయార్క్‌లో ప్రదర్శిస్తున్నాడు.

కాఫీ బోర్డు

పూల్ వేలములు, లోకల్ వేలములు - నవంబర్ 1955

పూల్ కాఫీ వేలములు, లోకల్ కాఫీ వేలములు దిగువ చోట్ల ఆయా తేదీలలో జరుగును.

పూల్ వేలములు

(1)	మైసూరు	3-11-55	గురువారము
(2)	కోయంబత్తూరు	22-11-55	మంగళవారము

పూల్ వేలముల ఫలితములు మైసూరు విషయములో అదే నవంబరు 7 వ తేదీన్ని గాని, ఆ లోపుగా గాని కోయంబత్తూరు విషయములో 26-11-55 లోపుగా గాని ప్రకటించబడును.

లోకల్ వేలములు

1. తంజావూరు, 2. కొట్టాయం	8-11-55	మంగళవారము
3. తిరుచునాపల్లి	10-11-55	గురువారము
4. మైసూరు, 5. బెంగుళూరు, 6. మధుర, 7. మద్రాసు	16-11-55	బుధవారము
8. పాలంకోట, 9. గుంటూరు	18-11-55	శుక్రవారము
10 బళారి	22-11-55	మంగళవారము

లోకల్ వేలముల ఫలితములు సాధ్యమైనచో ఆ రోజునగాని, మరుసటిదినము గాని వేలం వెంటనేవచ్చి ప్రకటించబడును.

బెంగుళూరు, 18-10-55.

ఎమ్ ఆర్ పార్థసారథి,
చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసరు.



అరవింద్ మిల్సు లిమిటెడ్.,
అహమ్మదాబాద్ - 2

"ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ దర్శించండి. అహమ్మదాబాద్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వారి పందిరిలో మా స్టాలునందు మా వివిధ ఉత్పత్తులను చూడడానికి గొప్ప అవకాశము."





మైయర్స్ వాటర్ సిస్టం పూర్తిగా స్వయం శక్తి కలది. మీరు స్విచ్ వేయనక్కరలేదు. ఆపనక్కరలేదు. ఆ పని అదే చేయును. ఓవర్ హెడ్ టాంకులు అవసరమే లేదు.

నమ్మకమైన మైయర్స్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పంపు అమర్చుకొని, పూర్తి ప్రజలు ప్రతిరోజు పుష్కలంగా నీళ్ళు పొందుతూ సౌకర్యాలను అనుభవించండి.



వాటర్ సప్లయి స్పెషలిస్టు లిమిటెడ్,
43, తంబుచెట్టి వీధి, మదరాసు.

EVEREST WSS. 54. 2



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 247
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
21-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800372

బుల్గానిన్ ఆఫ్ఘనిస్తాన్ పర్యటన

కాబూల్, అక్టోబర్ 19—సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ నవంబరు నెలాఖరులో ఆఫ్ఘనిస్తాన్‌లో పర్యటించగలరని, ఆయన వెంట రష్యన్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కృశ్చేవ్, అగ్రనాయకులు వుండగలరని ప్రకటించబడింది. (యు. పి. ఐ)

సత్వరమే విశాలాంధ్ర సాధనకు తెలంగాణా నాయకుల కృషి

ఢిల్లీకి మెమొరాండం అంపజేయడానికి, రాయబారం వెళ్లడానికి ప్రముఖ కాంగ్రెసువాదుల సన్నాహాలు

తెలంగాణా ప్రజా ప్రతినిధుల సమావేశానికి కూడా ఏర్పాట్లు

హైదరాబాద్, అక్టోబర్ 19—

హైదరాబాద్ రాజధానిగా, ఆంధ్ర, తెలంగాణాల సమైక్యతతో విశాలాంధ్ర నిర్మాణానికి "వెంటనే నిర్ణయం జరగాలని" కోరుతూ తెలంగాణాలోని ప్రముఖ కాంగ్రెసువాదులు 50 మంది ఒక మెమొరాండాన్ని తయారుచేసి ప్రధాని నెహ్రూకు పంపిస్తున్నారు.

సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతున్న తెలంగాణా ప్రజా ప్రతినిధుల సమావేశ మొకటి నవంబరు 3, 4 తేదీలలో యిక్కడ జరగనున్నది. విశాలాంధ్రకు సుముఖంగా వున్న తెలంగాణా ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెసు హైకమాండ్‌కు వివరించడానికి గాను తెలంగాణా ప్రజా ప్రతినిధివర్గ మొకటి ఢిల్లీకి బయలుదేరగలదని కూడా తెలుస్తున్నది.

హైదరాబాదు అసెంబ్లీకి తెలంగాణానుంచి ఎన్నికైన కాంగ్రెసు సభ్యులు విశాలాంధ్ర సమస్యపై చర్చకుగాను ఎప్పుడో వారంలోనే యిక్కడ సమావేశం కాగలరని కూడా తెలుస్తున్నది. తెలంగాణాకు చెందిన 45 మంది కాంగ్రెసు సభ్యులలోను 22 మంది బహిరంగంగానే విశాలాంధ్రకు తాము అనుకూలురమని యిదివరకే ప్రకటించారు. తెలంగాణా మొత్తం అసెంబ్లీ సభ్యులు 95 మందిలోను 69 మంది సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ ఈ మధ్యనే ప్రధాని నెహ్రూకు మెమొరాండాన్ని పంపించారు కూడా.

ప్రధాని నెహ్రూకు అందజేయడానికి తయారుచేసిన మెమొరాండంపై సంతకాలు చేసినవారిలో మాజీ-మంత్రి శ్రీ వి. బి. రాజు, విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి శ్రీ ఎ. పుల్లారెడ్డి, పార్లమెంటు సభ్యులు శ్రీ వి. వి. గురుమూర్తి, సికిందరాబాద్ మేయరు శ్రీ రంగాపాండు ప్రభృతులు వున్నారు. ఈ మెమొరాండాన్ని తయారు చేసినవారు నేటి సాయంకాలం ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారిని కలుసుకొని సమాలోచనలు జరిపారు. విశాలాంధ్రకు సుముఖంగా తెలంగాణాలో వున్న ప్రజాభిప్రాయాన్ని ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలో వివరించగలనని హైదరాబాద్ ముఖ్యమంత్రి వీరికి వాగ్దానం చేసినట్లు తెలుస్తున్నది.

విశాలాంధ్ర నిర్మాణానికి ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను ఆమోదించినప్పుడు, ఆంధ్ర-తెలంగాణాల సమైక్యత అనేది రాజకీయమైన వివాదంగా మిగిలిపోయి, చివరకు ఉభయ రాష్ట్రాలలోను సందిగ్ధ పరిస్థితులు ఏర్పడి, రాజకీయ జీవితం కల్లోలం కాగల ప్రమాదం కాగలదని తెలంగాణా ప్రముఖ కాంగ్రెసువాదులు తమ మెమొరాండంలో హెచ్చరిక చేశారట. చివరకు కమిషన్ పెట్టిన షరతుల ప్రకారం జరిగినా, ఆ కమిషన్‌వారు తమ నివేదికలోని 382 వ పేరాలో పేర్కొన్నదానికి విరుద్ధంగా, విశాలాంధ్రావతరణకే భంగం కలగగలదని కూడా స్పష్టం చేశారట.

ఆబ్కారీ ఆదాయంతో వ్యవహరించవలసిన శేషించిన హైదరాబాద్ రాష్ట్రం, అయిదు సంవత్సరాల అనంతరం తన ఆర్థిక స్తోమత కోల్పోగలదని, ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నా తేలడమనేది అప్పుడు అసాధ్యం కాగలదని కూడా వివరిస్తూ, "తనక ఈ సమస్యను అయిదు సంవత్సరాలకుపైగా సందిగ్ధావస్థలో వుంచడం వల్ల పెద్ద ప్రమాదం వుంది" అని నొక్కి వక్కాణిస్తూ, హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్రావతరణకు తుది నిర్ణయాన్ని యిప్పుడే జరిపించి వేయాలని ఇండియా ప్రభుత్వానికి తమ మెమొరాండంలో విజ్ఞప్తి చేశారట కూడా.

కమ్యూనిస్టుల చర్చలు

ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ రావి నారాయణరెడ్డిగార్లు నిన్నను హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారిని కలుసుకొని విశాలాంధ్ర నిర్మాణ సమస్యలను గురించి చర్చలు జరిపారు. హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగారిని కూడా కలుసుకొని సమాలోచనలు కొనసాగించారు.

సంయుక్త కర్నాటక పత్రిక (హుబ్లీ) ఎడిటర్ శ్రీ హెచ్. ఆర్. మొహరే మూడు రోజులు హైదరాబాదులోవున్న తరువాత నేడొక ప్రకటనచేస్తూ హైదరాబాదు సంస్థానం పూర్తి విచ్ఛిత్తి, సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని తెలంగాణాలో హెచ్చుమంది కోరుతున్నట్టు తాను తెలుసుకొనగలిగామని చెప్పారు; తెలంగాణా విలీన సమస్యను 1961 వరకు సందిగ్ధంగా వుంచడం ప్రమాదాలకు దారితీస్తుందని, తద్వారా ఉభయ ప్రాంతాల ప్రజలు అనేక కష్టనష్టాలకు లోను గావలసి వస్తుంది కనక, కాంగ్రెసు హైకమాండ్‌వారు ప్రజాభిప్రాయానికి అనుగుణమైన నిర్ణయాలు వెంటనే చేయాలని కోరారు.

ఆంధ్రరాష్ట్రం తన రాజధానిని సుందరమైన, సర్వ సౌకర్యాలను కలిగివున్న హైదరాబాదు నగరానికి మార్పు చేసినప్పుడు అనేక లాభాలను పొందగలదని, అలాంటి పట్టణం రాజధానిగా వుండడం దానికి నిజంగా గర్వకారణమని కూడా శ్రీ మొహరే అన్నారు. సత్వరం విశాలాంధ్ర నిర్మాణానికి నిర్ణయం జరిగినప్పుడు, ఆంధ్రరాజధానికోసమని అనవసరంగా చేసే ఖర్చులతో అనేక అభివృద్ధి ప్రణాళికలను అమలు జరుపుకొనవచ్చునని కూడా అన్నారు.

ఆంధ్ర మంత్రివర్గం అభిప్రాయాలు

కర్నూలు, అక్టోబర్ 19—విశాలాంధ్ర సమస్యను, హైదరాబాదు నేటి అసెంబ్లీలోని తెలంగాణా సభ్యుల నిర్ణయానికే వదలాలని ఆంధ్ర మంత్రివర్గం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది. ఫజల్ అలీ కమిషన్ నివేదికపై తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తూ నేటి వుదయం సమావేశంలో ఆంధ్ర మంత్రివర్గం యిందుకు సంబంధించిన తీర్మాన మొకటి చేసినట్లుగా కూడా తెలుస్తున్నది.

ఆంధ్రకు సంబంధించిన అన్ని విషయాలలోను ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకుల, మంత్రుల ప్రకటనలను కూడా ఈ తీర్మానంలో ఉదాహరించారని తెలుస్తున్నది. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు సమస్యల పునః పరిశీలనను కూడా ఆంధ్ర మంత్రివర్గం కోరుతున్నదట.

తారాసింగ్‌కు ప్రధాని నెహ్రూ లేఖ

ఢిల్లీ వచ్చి తనతో మాట్లాడవలసిందిగా

అమృతసర్, అక్టోబరు 20—ఎప్పేసేమ వాంపాడు ఢిల్లీ వచ్చి తనను కలుసుకొని ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను గురించి తనతో చర్చించవలసిందిగా అకాలీదళ్ నాయకుడు మాస్టర్ తారాసింగ్‌కు ప్రధాని నెహ్రూ లేఖ వ్రాశారు. పంజాబు రాష్ట్రం గురించి ప్రధానితో మాట్లాడానికి తన కవకాశ మివ్వవలసిందిగా మాస్టర్ తారాసింగ్ లోగడ వ్రాసిన లేఖకు బదులుగానే పై విధంగా ప్రధాని నెహ్రూ ఉత్తరం వ్రాశారు.

స్థానిక నాయకులతో చర్చకు తారాసింగ్ వైముఖ్యం

అమృతసర్, అక్టోబర్ 19—అకాలీదళ్ నాయకుడు మాస్టర్ తారాసింగ్ నేడొక ప్రకటనచేస్తూ, పంజాబును గురించి ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసుల విషయమై ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీతోగాని, పంజాబ్ రాష్ట్రకాంగ్రెసు సంఘంతోగాని అకాలీలు చర్చలను సాగించరన్నారు.

డిశంబరు మొదటివారంలో పార్లమెంటులో చర్చ

పార్లమెంటులో, యిప్పటికి నిర్ణయమైన కార్యక్రమం ప్రకారం డిశంబర్ మొదటి [వారంలో] ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చ జరగనున్నది.

అన్నివర్గాలవారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనువుగా, నివేదికపై చర్చ వారం లేదా పదిరోజులు జరగగలదని విశ్వసించ బడుతున్నది.

బెంగాల్ సరిహద్దులు

రాష్ట్ర కాంగ్రెసు చర్చ

కలకత్తా, అక్టోబర్ 19—పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సంయుక్త సమావేశంలో ఫజల్ అలీకమిషన్ సిఫారసులపై నేడు 2 గంటల చర్చ జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్. బి. సి. రాయ్, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అతుల్యఘోష్, రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరు ఒక తీర్మానాన్ని చేయగలరని తెలుస్తున్నది.

విల్లుపురం నుంచి పుదుచ్చేరికి కొత్త రైలును నడుపవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ పుదుచ్చేరి ప్రతినిధుల సభ తీర్మానం చేసింది.

ప్రభుత్వం పొసంటే-

కర్నూలు, అక్టోబర్ 20—ఆంధ్ర గవర్నరు శ్రీ సి. యమ్. త్రివేదీ నేడు ప్రభుత్వ సంప్రదాయానికి సంబంధించిన రెండు రహస్యాలను వెల్లడించారు

"ఏదైనా ఒక విషయం 'ప్రభుత్వ పరిశీలనలో వుంది' అంటే ఆ విషయం గురించి అసలు ఎవరూ ఆలోచించనే లేదని, అది చాలవరకు విస్మరించబడి వున్నదని అర్థం. ఏదైనా విషయంలో 'చర్యలు తీసుకోబడుతున్నాయి' అంటే దానిపై మొత్తంమీద చర్యలు కూడా తీసుకోబడలేదని చెప్పడమే." అని ఆయన వివరించారు ఇండియా నర్సుల సంఘం రాష్ట్రీయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకొన్న కొన్ని విన్నపాలను ఆమోదిస్తూ గవర్నర్ పై విషయాలు చెప్పారు.

జెనీవాలో చర్చలకు డల్లెస్‌కు పూర్తి అధికారం

డెన్వర్, అక్టోబర్ 19—ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్‌తో సంప్రతించిన పిమ్మట అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ ఫాస్టర్ డల్లెస్ నేడు ఒక ప్రకటనచేస్తూ, అక్టోబర్ 22 వ తేదీని జెనీవాలో ప్రారంభం కానున్న విదేశాంగ మంత్రుల సమావేశం కొంతవరకు ఫలించవచ్చుననే తాము విశ్వసిస్తున్నామని అన్నారు.

"అమెరికన్ ప్రజల తరఫున పూర్తి అధికారంతో మాట్లాడానికి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ అనుమతి పొందే నేను జెనీవాకు వెళ్ళిపోతున్నాను" అని పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్న పిదపనే మిస్టర్ డల్లెస్ విమానంలో వాషింగ్టన్‌కు వెళ్ళారు.

వారణాసి, అక్టోబర్ 19—యు. పి. అసెంబ్లీ సోషలిస్టు సభ్యుడు జవార్ శంక్ వర్మను, సోషలిస్టు వర్కరు నియాజామును బహిషూర్ బహిరంగ సభలో హత్యచేసిన వారిలో వున్నారన్న అనుమానంతో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్రులను సంతృప్తిపరచడానికి కాంగ్రెసు అగ్రనాయకుల యత్నం

ముందుగా మూడురాష్ట్రాలు ఏర్పాటుచేసి, అయిదేళ్ల తర్వాత బొంబాయి నగర భవితవ్య సమస్య పునఃపరిశీలన ప్రతిపాదన

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 19—

బొంబాయి నగరం విషయంలో మహారాష్ట్రుల ఆశాభంగాన్ని తగ్గించి, వారిని కొంతవరకైనా సంతృప్తిపరచడానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను చూపడానికి కాంగ్రెసు అగ్రనాయకులు సిద్ధపడుతున్నట్టు తెలుస్తున్నది.

మధ్యప్రదేశ్ నుంచి విడదీస్తున్న మరాటీ ప్రాంతాలతో ఉద్దేశిస్తున్న విదర్భను, ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలోను, లేదా ప్రత్యేక మహారాష్ట్ర రాష్ట్రంలోను విలీనం చేయడం ద్వారా మరాటీభాష మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంలో వుండేటట్టు చేయగలమన్నది కాంగ్రెసు హైకమాండ్ సూచిస్తున్న ప్రత్యేక సౌకర్యాలలో మొదటిదిగా వున్నది.

అయితే, ఈసూచన అమలుజరగడమనేది విదర్భ నాయకుల అంగీకారంపైన ఆధారపడి వుంటుందని భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రత్యేక రాష్ట్రాన్ని పొందాలని మహారాష్ట్ర నాయకులు గట్టిగా కోరుతున్నందున, అటు బొంబాయి పట్టణం, యిటు విదర్భ ప్రాంతం కూడా లేకుండా ప్రత్యేక మహారాష్ట్ర రాష్ట్రం రూపొందగలదన్న అభిప్రాయం కూడా కొన్ని వర్గాలలో కానవస్తున్నది.

పోతే, విదర్భను ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయడమనేది మహారాష్ట్రులకు హర్షాన్ని కలిగిస్తున్నప్పటికీ, గుజరాతీ నాయకులు మాత్రం విదర్భను విలీనం చేయడానికి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో గుజరాతీలు మైనారిటీ వర్గంగా వుండిపోగలరు కూడా.

ఫజల్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో 402 లక్షల జనాభా వుంటుంది. అందులో మరాటీ భాషా ప్రాంతం వారు 213 లక్షల మంది. విదర్భలోని ఎనిమిది మరాటీ జిల్లాలను కూడా విలీనం చేసినప్పుడు మొత్తం బొంబాయి రాష్ట్రం జనాభా మరి 76 లక్షలు పెరగగలదు. అప్పుడుమరాటీవారి సంఖ్య 289 లక్షలు కాగలదు కూడా. అందువల్లనే గుజరాతీ నాయకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీనిలోదు, విదర్భ ప్రాంతంనుంచి యిందుకు వ్యతిరేకంగా అనేక టెలిగ్రాములు వస్తున్నవి కూడా.

విదర్భను కూడా చేర్చిన ఉమ్మడి బొంబాయి రాష్ట్రం రూపొందడానికి కాంగ్రెసు హైకమాండ్ విముఖంగా వున్నదని పి. టి. ఐ. విలేకరి ఢిల్లీ నుంచి వ్రాస్తున్నారు. విదర్భను ప్రత్యేకంగా రాష్ట్రంగా వుంచాలని కాంగ్రెసు హైకమాండ్‌ను కోరడానికిగాను మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి శ్రీ బ్రిజ్‌లాల్ బియానీ నాయకత్వాన ఒక ప్రతినిధి వర్గం ఢిల్లీకి బయలుదేరు తున్నది కూడా.

కాంగ్రెసు హైకమాండ్‌వారు చూపదలిచిన రెండవ సౌకర్యం ఆర్థిక సహాయానికి సంబంధించి వున్నది. కొత్త మహారాష్ట్ర రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సరాసరిని కాని లేదా ప్రత్యేకంగా వుండిపోగల బొంబాయి నగరంలోని మిగులు రెవిన్యూలో కొంత భాగాన్నిగాని సహాయంగా యివ్వగలరనే వాగ్దానం జరగగలదని కూడా సూచించారట.

చివరి సౌకర్యం-అన్ని రాష్ట్రాలతోపాటుగా మహారాష్ట్ర సరిహద్దులను కూడా, ఆయా రాష్ట్రాలతో సంప్రతించి సర్దుబాటు చేయించడానికి సంసిద్ధత. ఇలాంటి సర్దుబాట్లు, ఫజల్ అలీకమిషన్ సూచనలకంటె హెచ్చు సంతృప్తిని మహారాష్ట్రులకు కలిగించగలవని భావిస్తున్నారు.

బొంబాయి సమస్య

అయిదు సంవత్సరాల అనంతరం పునఃపరిశీలనకు సూచన

మహారాష్ట్ర, గుజరాత్, బొంబాయి కాంగ్రెసు నాయకుల మధ్య సామరస్య సాధనకు మార్గంగా విదర్భతో సహా రాష్ట్రాన్ని, గుజరాత్‌ను, మహానగరాన్ని మూడు ప్రత్యేక [illegible]లని కాంగ్రెసు హైకమాండ్ [illegible] ప్రాంతాల ప్రతినిధివర్గాలు, వారికి చివరిమాట చెప్పారట. అంతేకాదు. అయిదు సంవత్సరాల అనంతరం బొంబాయినగర భవితవ్య సమస్య పునః పరిశీలన జరగాలనికూడా ప్రతిపాదించారట.

దీనిపై శ్రీ శంకరరావుదేవ్ నాయకత్వాన మహారాష్ట్ర ప్రతినిధివర్గంవారు ప్రత్యామ్నాయ సూచన చేశారట. గుజరాత్‌ను, విదర్భతో సహా అన్ని మరాటీప్రాంతాలతో బొంబాయి రాజధానిగా ఉమ్మడి బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారట. అయిదు సంవత్సరాల అనంతరం మహాగుజరాత్ ప్రాంతంవారు కోరినప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయే అవకాశాన్ని యివ్వాలన్నారట.

ఈ ప్రత్యామ్నాయప్రతిపాదనకు గుజరాత్, బొంబాయి ప్రతినిధివర్గాలు గట్టిగా నిరాకరించినవట. అయిదు సంవత్సరాల అనంతరం బొంబాయి నగరం భవితవ్య సమస్యను పునః పరిశీలించాలని కాంగ్రెసు హైకమాండ్ చేసిన సూచనను మహా ఏరు తీవ్రంగా వ్యతిరేకించారట.

చివరకు నేటి సాయంకాలంలో గత రెండు రోజులుగా సాగుతున్న సమాలోచనలు సమాప్తమైనవి. కాంగ్రెసు హైకమాండ్ ప్రతి

(మిగతా 2 వ పేజీలో)

"1961 తరువాత కూడా తెలంగాణా స్వశక్తిమీద నిలబడగలదు"

హైదరాబాదు మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారి ఆశాభావం

"ఆబ్కారీ ఆదాయం పోయినా ఆర్థిక స్తోమత వుంటుంది"

(మన విలేకరి) సికిందరాబాద్, అక్టోబర్ 18—

1961 తరువాత కూడా శేషించిన హైదరాబాద్ రాష్ట్రం (తెలంగాణా) ఆర్థిక స్తోమత కలిగిన ప్రత్యేక రాష్ట్రంగానే వుండిపోగలదన్న ఆశాభావాన్ని హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ యం. చెన్నారెడ్డిగారు నేడిక్కడ ప్రకటించారు.

మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారు కామర్స్ కాలేజీలో నిన్న సాయంకాలం ప్రసంగిస్తూ, శేషించిన హైదరాబాదు రాష్ట్రం ఆర్థికంగా సౌష్ఠవంగానే వుండగలదని వివరించారు. మద్యనిషేధం అమలు జరపడం తప్పనిసరి అయినప్పుడు, అందువల్ల రాగల రెవిన్యూ నష్టాన్ని భర్తీచేయగల అవకాశాలు పూర్తిగా కలవని కూడా అన్నారు.

1961 తరువాత, అప్పటికి వుండగల శేషించిన హైదరాబాదు అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించినప్పుడు విశాలాంధ్ర నిర్మాణం జరగాలని ఫజల్ అలీ కమిషన్ సూచించింది.

అయిదు సంవత్సరాల అనంతరం, అనుకున్న ఫలితాలను శేషించిన హైదరాబాదు రాష్ట్రం సాధించలేనప్పుడు, అది ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావలసిన అవసరం ఏర్పడ వచ్చునని కూడా హైదరాబాదు వ్యవసాయ మంత్రి అన్నారు.

ధైర్యంగా అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించి, కొత్త పరిశ్రమలను ప్రారంభించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాభివృద్ధిని సాధించవచ్చుననే ధైర్యం తనకు కలదని అన్నారు.

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కానున్నదని, గోదావరి ప్రాజెక్టులోని మూడు దశల పథకాలను వెరసనే అమలు జరపవలసి వున్నదని అంటూ వీనికి తోడు దివసూర్ ప్రాజెక్టునుంచి హైదరాబాదు, సికిందరాబాదు పట్టణాలకు చౌకగా విద్యుచ్ఛక్తిని సప్లయి చేయవచ్చునని అన్నారు.

మొత్తం హైదరాబాదులో తెలంగాణా నుంచి యిది వరలో హెచ్చు ఆదాయం వచ్చేదని, లోటు ప్రాంతాలుగా వుంటూ వచ్చిన కర్నాటక, మరాట్వాడా విడిపోవడం కేవలం శేషించిన హైదరాబాదు రాష్ట్రానికి అదిలాభించగలదని అన్నారు.

మద్య నిషేధంవల్ల దాదాపు 5 కోట్ల రూపాయల రెవిన్యూ నష్టం రాగలదని, ఆ మొత్తం కొంతకాలంపాటు కేంద్రం యివ్వగలదని, అది పెద్ద మొత్తంకాదని అన్నారు.

తెలంగాణా రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు పూర్తి సౌకర్యాలు కలిగించగలమని కూడా మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారు వాగ్దానం చేశారు. రాజధానిలో హెచ్చుమంది ముస్లిములు వున్నప్పటికీ, రాష్ట్రం మొత్తంమీద నూటికి తొమ్మిదిమంది మాత్రమే ముస్లిములు వుండగలరని వివరించారు. ఉర్దూభాషను అభివృద్ధి చేయాలని, సాంస్కృతికంగా దేశం అభివృద్ధికి ఆ భాష చాలా అవసరమని అన్నారు.

ముస్లింలకు కొంత ప్రాబల్యాన్ని యివ్వడానికి, రాజ ప్రముఖును వుంచడానికి, "దక్కన్ సంస్కృతి"అనే దానిని నిలబెట్టడానికి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా వుంచాలంటున్నారనే అభిప్రాయాలను ఖండించారు. ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని చెప్పారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, నేటి రాజప్రముఖ్, రేపటి తెలంగాణా రాష్ట్రానికి గవర్నరుగా వున్నా వ్యక్తిగతంగా తన కెలాంటి అభ్యంతరం వుండదని అన్నారు.

భాషాభిమాన మనేది తీవ్రమైన రోగంలో పోతున్నదని, దానివల్ల విభిన్న కక్షలు పెరిగి, జాతీయతకు భంగం కలిగించగలవు కనుక, దానిని తీవ్రంగా అణచివేయవలసి వుంటుందని అన్నారు. అయితే ప్రాంతీయ భాషల అభివృద్ధికి, ప్రజలకు తగిన అవకాశాలు కలిగించడానికి భాషా రాష్ట్రాలు ఉపయోగించ బడినవని అంటూ, ఇక పది పదిహేను సంవత్సరాలలోనే చిన్న రాష్ట్రాలు రూపొందగల అవకాశం వస్తుందని అన్నారు.

ఇక పది సంవత్సరాలలో హిందీ జాతీయ భాష కావడం తథ్యమని, దానిని ప్రజలు సాధ్యమైనంత త్వరగా నేర్చుకొని అఖిల భారత స్థాయిలో బాధ్యతాయుతమైన పదవుల నిర్వహణకు సిద్ధపడాలని విజ్ఞప్తిచేశారు.

తెలంగాణాలో చేర్చాలని ఉద్దేశిస్తున్న బీదర్ జిల్లాను భాషాప్రయుక్తంగా విభజించి పరిసర రాష్ట్రాలలో విలీనంచేయాలని, ఆదిలాబాద్ జిల్లాలోని మరాటీ తాలూకాలు రజురా, కినువట్‌లను మధ్యప్రదేశ్‌కు చేర్చవలసి వుంటుందని, భాషారాష్ట్రాల నిర్మాణం దృష్ట్యా ఈ సర్దుబాట్లు చాలా అవసరమని అన్నారు కూడా.

ఇండియా వరద బాధితులకు రుమేనియా సహాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—ఇండియా వరద బాధితులకు దుప్పట్లు, మందులు కొని ఇచ్చేందుకై ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి పంపించవలసిందని కోరుతూ 39,000 రూపాయలను జెనీవాలోని రెడ్‌క్రాస్ సొసైటీల లీగ్‌కు రుమేనియా ప్రభుత్వం పంపించింది.

"అందరి అంగీకారంతోనే ఫజలీ కమిషన్ నివేదికలో ప్రధానమైన మార్పులు"

—రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ అక్టోబరు 19—

ఫజల్ అలీ కమిషన్ నివేదికలో ప్రధానమైన మార్పులేవైన సరే, అందుకు సంబంధించిన వర్గాల పరస్పరాంగీకారంతోనే జరగవలసి వుంటుందని ప్రధాని నెహ్రూ రాష్ట్రాల ముఖ్య మంత్రు లందరికీ వ్రాసిన లేఖలో స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.

పదిహేను రోజుల కిందట, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నెహ్రూ లేఖలు వ్రాశారు. అందులో [illegible] ఫజల్ అలీ కమిషన్ నివేదిక విషయంలో [illegible] పేర్కొన్నారట. అందులో ఒకటి [illegible] సిఫారసులను ఆమోదించడం [illegible] మార్పులను [illegible] చేయడం. ఈ నివేదికపై పార్లమెంటు చర్చ [illegible] ప్రధాని నెహ్రూ తన లేఖలో [illegible] స్పష్టం చేశారట కూడా.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
దసరా సంచిక
ఇందులో
★ నా స్వరమ్ము: కవిత, —శ్రీ నార్ల వెంకటేశ్వరరావు
★ గమ్యస్థానం, కథ: —శ్రీ డి. రామలింగం
★ పితృపక్షంలో పిల్లల పండుగ: వ్యాసం: —శ్రీ మల్లాది వెంకటేశం
★ రాగోదయం: కథ: "ఉమాదేవి"
★ ఢిల్లీ దర్బార్: వ్యాసం: ప్రమదావనం
★ పెదవాళ్లు: వ్యాసం: —శ్రీమతి ఎస్. సీతామాలతి
★ మా పండుగ: కథ: (బాలప్రభ) —శ్రీ కె. వి. సుబ్బారావు
★ దశకుమార చరితం (సీరియల్)
★ సమ్మక్క సారక్క పెళ్లి, బిందు: (చిత్రప్రభ)
ఇంకా ప్రత్యేక వర్ణచిత్రాలు, వ్యాసాలు, దసరా పద్యాలు, సంపత్సర విశేషాలు సీరియల్, బాలప్రభ గేయాలు, బాలవినోదాలు, గౌరమ్మ, మారపు కొంతలు వగైరా.
64 పేజీలు ★ ★ 4 అణాలు

SCREEN
(The most popular English Film News Paper.)
ఈ వారం సంచికలో
"ఆదర్శమైన చిత్రానికి" కథా వస్తువు సిద్ధంయి—అస్కార్ వేడ్ వచ్చా.
• • •
శ్రమ శిక్షణలేని ఒక కుటుంబం రెండు పావులాలు కథ—వరస్పరంలో ఫస్ట్ కథ బి. ఆర్. చోప్రా కట్టు కథ.
• • •
చలన చిత్రంలో ఆరితేరిన షేకీ నెహో ఇంటియా పర్యటన విశేషాలు.
• • •
తెర వెనుక పాలపాలేనాళ్ళుగాద నటులకై వుంగాని—అభిప్రాయాలు.
• • •
[illegible]
వెల: నాలుగు అణాలు
పాఠకులు తమకు కావలసిన కాపీలను లోకల్ ఏజంట్లను అడిగి పొందండి లేదా మాకు వ్రాయండి,
సర్క్యులేషన్ మేనేజరు,
"స్క్రీన్"
ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మౌంట్‌రోడ్ మద్రాస్ 2.

బాలమిత్ర పిల్లల మాసపత్రిక
నవంబరు సంచిక విడుదలైంది
రంగురంగుల బొమ్మలు, మంచి కథలు, వంద రంగుల ముఖచిత్రం. ఇంకా ఎన్నో శీర్షికలు. ఏజెంట్లు లేనిచోట్ల ఏజెంట్లు కావాలి. వివరములకు: 16, పుంపురామచెట్టి వీధి, మద్రాసు-1.

ఉప్పుటూరియ్యం మిల్లు అద్దెకు
వేలం ప్రకటన
కాకినాడ కాల్వగట్టున యున్న కోసూరు రామస్వామి రైస్ అండ్ ఆయిల్ మిల్లు (మరిడి పెర్కింగు ఆవరణలో యున్న మిల్లు) 3 సం॥ రిములు అద్దెకు ఇచ్చుకొనుటకు తేదీ-23-10-1955 సం॥ ఉదయం 9 గం॥లకు లగాయతు మిల్లు ఆవరణలోనే బహిరంగ వేలం వేయబడును. రు. 3,000 లు డిపాజిట్టు కట్టి సదరు వేలంలో పాడవలెను. వేలం షరతులు పాట కాలమందు తెలియపరచబడును.
మిల్లు వర్కింగ్ కెపాసిటీ: రోజుకు 350 నుంచి 400 ధాన్యం బస్తాలు.
గొడౌనుల కెపాసిటీ: సుమారు 8000బస్తాలు.
మైరైన్ స్టీమ్ యింజను హా. ప. 20 నుంచి 25 ఎన్. హెచ్. పి. మిల్లు ఫిట్టింగు, కోన్సులు, షెల్లర్లు బాల్ బేరింగ్ సిస్టంలో అమర్చబడినవి. వలయువారు సమర్థులైన మెకానిక్ చే మిల్లు ప్రతిభాగము ఓపెన్ గా చూసుకొని పాడవలెను. ఇతర వివరములకు: కోసూరు రామస్వామి, కాకినాడ, 14-10-55.

భారత ప్రభుత్వము
ఆహార & వ్యవసాయ శాఖ
టెండరు నం. "XX" - బియ్యం/ధాన్యముకు
మద్రాసు, మైసూరు, ఆంధ్ర స్టేట్సులోని సెంట్రల్ రిజర్వు గిడ్డంగులలో నుండి టన్నులలో దిగువ వివరించిన ప్రకారము బియ్యం/ధాన్యం కొనడానికి కొనుగోలు దారులనుండి సీలువేసిన టెండర్లు మద్రాసులోని భారత ప్రభుత్వం, ఆహారశాఖ, రీజనల్ డైరెక్టరు గారిచే కోరబడుచున్నవి. మద్రాసు సిటీ-550; ఉత్తర ఆర్కాట్-250; పొల్లాచి-550; ఈరోడ్డు-450; పాలఘాట్-450; కోటకోర్-850; పుదుక్కోట-500; మైసూరు-1,000; మద్రాసు హార్బరు-2,000; విశాఖపట్టణము-2,000; కడలూరు-2,500; నాగపట్టణము-2,500; ట్యూటికోరిన్-2,600; కొచ్చిన్-3,000. మొత్తము: 19,000 టన్నులు.
టెండర్లు టెండరుఫారములలో 28-10-55 లోగా రీజనల్ డైరెక్టరుకు చేరవలెను. అమ్మకము షరతులు వివరించునట్టి టెండరు ఫారములు ఒక్కొక్క సెట్టుకు రు. 2/-లు, నగదు చెల్లించి, (ఈ సొమ్ము వాపసు చేయబడదు) మద్రాసు-14, రాయపేట, నం. 41, [illegible] రోడ్డు నందలి రీజనల్ డైరెక్టరు [illegible] గారి ఆఫీసునుండి పొంద[illegible] అర్జర్లుగాని, పోస్టేజి [illegible] కరింపబడవు
పిఎ-502(37)

సంగ్రహ ప్రకటనలు

కావలెను
మా యు. యస్. ఏ. ఫౌంటెన్ పెనాలు ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. నెలకు 150/- నుంచి 600/-లు వరకు సంపాదించవచ్చును. ఉచిత శ్యాంపిల్ పెట్టెకు:- French Stores, 3083, Darya Ganj, Delhi-7.

-అనాటో గింజలు (Annatto Seeds) కావలెను. సప్లయి చేయగలవారు శాంపిల్సుతోను, ధరలతోను దయచేసి దిగువ అడ్రెసుకు వ్రాయండి: ఎస్. ఆర్. స్వామి, 1, కరువప్పన్ వీధి, సౌకార్ పేట, మద్రాసు.

ప్రకటన
ఎలెక్ట్రికల్ సామానులు
అన్నిరకాల స్విచ్ లు, మీటర్లు, 1/18, 3/20, 7/20, వి. ఐ. ఆర్., వి. టి. ఎస్., అండ్ డిప్సు. పి. ఇంగ్లీషులో అండ్ సి. ఎం. ఏ. వివరములకు:- ఆంధ్ర ఎలెక్ట్రిక్ కంపెనీ, 115/ఎ, మైనాంతార్, మద్రాసు.
ఫోన్ నం. 55315.

ఉచితము: మీకు ఎంత చెవుడున్నది? ప్రి ఎవాల్యుయేటరు వ్రాసి మీకు మీరే తెలుసుకోండి. జాబులు యింగ్లీషులో వ్రాయవలెను. THE MODERN RADIO COMPANY, 7, Landons Road, Madras-10.

మద్రాసులో కొత్త రకం ఆటో రిక్షాలు

మద్రాసు, అక్టోబర్ 20—మద్రాసులో కొత్త రకం ఆటో రిక్షాలను ప్రవేశపెట్టే విషయం ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పుడున్న ఆటో రిక్షాలకంటె మోత, మరుపు ఈ కొత్త రకం వాటికి వుండదు.

నగరంలో ఇప్పుడు లాగుడు రిక్షాలలోను సైకిల్ రిక్షాలలోను పెడిపోయిన వాటిని తొలగించి, ఇక కొత్తవాటికి లైసెన్సు ఇవ్వకుండా కొత్తరకం ఆటో రిక్షాలకే లైసెన్సు ఇస్తారు.

మద్రాసులో ఆడ పోలీసులు

మద్రాసు, అక్టోబర్ 20—ఒక ఆడ సబ్ ఇన్ స్పెక్టరును, నలుగురు హెడ్ కానిస్టేబుల్సును, 30 మంది కానిస్టేబుల్సును నియమించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

1928 నుంచి పోలీసు శాఖలో ఆడవారిని నియమించాలని వున్న ఆలోచనను ప్రభుత్వం ఇప్పుడు కార్యరూపంలో పెట్టనున్నది.

ఆంధ్రప్రభ
1955 అక్టోబర్ 21, శుక్రవారం

కొంత మేలు

తక్కిన ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాలతోపాటు బాండుంగ్ మహాసభలో పాల్గొన్న పాకిస్తాన్ గోవా విషయంలో అవలంబించిన వైఖరి ఇండియాకే కాక యావత్ప్రపంచానికి విస్మయం కలిగించింది.

వలసరాజ్య విధానాన్ని అంతరింప చేయాలన్న బాండుంగ్ మహాసభ తీర్మానానికి బద్ధమైన పాకిస్తాన్ ప్రభుత్వమే, స్వతంత్ర పోరాటం సాగిస్తున్న గోవా ప్రజలపట్ల పోర్చుగీస్ పాలకులవలంబించే అమానుష విధానాలను ఖండించలేదు సరికదా, ఇండియాలోని పోర్చుగీస్ స్థావరాలకు ఆహార సామగ్రులు సరఫరా చెయ్యడంవల్ల నేమి, బుడతకీచు సైనికుల రాకపోకలకు సౌకర్యాలు కలిగించడంచేతనేమి బాండుంగ్ మహాసభ నిర్ణయాలకు భంగకరంగా ప్రవర్తించింది.

మొరాకో, అల్జీరియాలలో ఫ్రెంచి వలసరాజ్యాధికారం తక్షణమే అంతరించాలని ప్రకటించిన పాకిస్తాన్ నూతన ప్రధాని చౌదరి మహమ్మద్ ఆలీకి గోవా సమస్య మాత్రం అంత ముఖ్యంగా తోచలేదు. ఇండియాలో పోర్చుగీసు పరిపాలనను గురించి తమ అభిప్రాయాలను వెంటనే వ్యక్తపరచలేమని పత్రికా విలేకరులతో వారన్నమాటలు ఎంతో వింతగా కన్పించాయి.

వీటన్నిటికితోడు పాకిస్తాన్ మాజీమంత్రి, ప్రస్తుతం ప్రతికూలపక్ష నాయకుడైన డాక్టర్ హెచ్. ఎస్. సుహ్రావర్దీ ఇటీవలనే పనిపెట్టుకొని గోవాకు పయనమైనారు. గవర్నర్-జనరల్ తో సహా పోర్చుగీస్ అధికారులంతా వారికి ఘన స్వాగతాలు సమర్పించారు. పరిస్థితులను స్వయంగా పరిశీలించిన మీదట డాక్టర్ సుహ్రావర్దీకి గోవాలో ఎంత వెతికినా వలస రాజ్యాధికారం మచ్చునకైనా కన్పించలేదట! రాజకీయ రంగంలోనేమి, ఆర్థిక, సాంఘిక రంగాలలో నేమి అక్కడి ప్రజలు అన్యాయాన్నే ఎరుగరట! పాశ్చాత్య పత్రికా ప్రతినిధులు సయితం నేడు గోవాలో అమలు జరుగుతున్న పరిపాలనను అతి నికృష్టమైన వలసరాజ్యాధికారంగా చిత్రించినప్పుడు, గోవా భూతల స్వర్గమని ప్రపంచానికి చాటవలసిన అవసరం డాక్టర్ సుహ్రావర్దీకి ఎందుకు కలిగిందో దురూహ్యం.

గోవా సందర్భంలో పాకిస్తాన్ ప్రభుత్వ విధానమేమి, ప్రముఖ పాక్ నాయకుల వైఖరులేమి ఇంత దురవగాహంగా వున్న పరిస్థితిలో పాకిస్తాన్ కు గోవాలో ఎట్టి ప్రాదేశిక వాంఛలు లేవనీ, గోవా సమస్య కేవలం ఇండియా, పోర్చుగల్ ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించినదని ఇండియాలోని పాకిస్తాన్ హైకమిషనర్ రాజా ఘజ్నఫర్ ఆలీఖాన్ నిన్న కలకత్తాలో స్పష్టపరచడం కొంతవరకు మేలు. కాని, గోవాకు సంబంధించినంతవరకు పాకిస్తాన్ అసాధారణమైన, లేదా అనుచితమైన పద్ధతిని దేనినీ పుచ్చుకొనడం లేదని వెంటనే వారన్నమాటలు మాత్రం హేతుబద్ధం కావు. పోర్చుగల్ తో తమకుగల సాధారణ స్నేహసంబంధాల దృష్ట్యా పోర్చుగీస్ సైన్యాల రాకపోకలకు సౌకర్యాలు కల్పించటం, గోవాకు ఆహార సామగ్రి సరఫరా చెయ్యటం అసాధారణం కాదని పాక్ హైకమిషనర్ అభిప్రాయం కావచ్చు. కాని, బాండుంగ్ మహాసభ తీర్మానాలను బట్టి, ఇండియా పాకిస్తానుల మధ్య వర్ధిల్లవలసిన మైత్రినిబట్టి, మరేది కాకున్నా కనీసం పాకిస్తాన్ వంటి సభ్యతాయుత దేశం పాటించవలసిన మానవతనుబట్టి బుడతకీచుల వలసరాజ్యాధిపత్యానికి చేయూత నివ్వడం మహాపాపమని పాకిస్తాన్ గ్రహించాలి. మొరాకో, అల్జీరియాల లోని ప్రభుత్వ విధానాలను పాకిస్తాన్ ఏ న్యాయచింతతో ఖండించిందో అదే న్యాయదృష్టితో గోవా సమస్యను కూడా పరిశీలించి, సముచిత నిర్ణయానికి రాగలదని ఆశిస్తున్నాము.

ఇండో-అమెరికన్ విమాన ఒడంబడిక

చర్చల ప్రారంభం

న్యూఢిల్లీ, అక్టోబర్ 18—ఇండియా అమెరికాలమధ్య విమాన ఒడంబడికపై నేడు యిక్కడ సంభాషణలు ప్రారంభమైనవి.

ఈ విషయంలో అమెరికన్, భారతీయ ప్రతినిధివర్గాల చర్చలు ఉభయత్రా తృప్తికరమైన ఫలితాలు ఏయగలవనే తాను ఆశిస్తున్నానని ఇండియా ప్రతినిధివర్గానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ రవాణాశాఖ కార్యదర్శి మిస్టర్ ఎం. ఎం. ఫిలిప్ నేడు అన్నారు.

భాషారాష్ట్రాల సమస్య-విభిన్నాభిప్రాయాలు

(1 వ పేజీ తరువాయి)

నిధులు నేడు కూడా విడివిడిగా ఈ ప్రతినిధి వర్గాలను కలుసుకున్నారు. మహారాష్ట్ర నాయకులు బయలుదేరి వెళ్ళిపోవడానికి ముందు, హోంమంత్రి పండిట్ పంత్ వారిని శ్రీ పటేల్ స్మారక భవనంలో సమావేశపరచి, ఆఖరుసారి మాట్లాడినారు.

బొంబాయి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కాంగ్రెసు హైకమాండ్ చేసినవి తుది సూచనలుగా భావించరాదని, మొత్తం సమస్యను యింకా సమగ్రంగా చర్చించవలసి వుంటుందని చెప్పబడుతున్నది.

కేంద్ర మంత్రివర్గం కూడా నేడు సమావేశమైనప్పుడు బొంబాయి నగరానికి సంబంధించిన సమస్యలపై అసమగ్రమైన చర్చలు జరిపింది.

ఏమైనప్పటికి బొంబాయి నగరంతో కూడిన మహారాష్ట్ర నిర్మాణమనేది జరగదని అభిజ్ఞవర్గాలు స్పష్టంగా చెబుతున్నవి. పరస్పరం అంగీకారంతోనే ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు సవరించాలన్న షరతుపైననే బృహన్మహారాష్ట్రంగా ఏర్పడడానికి బొంబాయి నగరం, విదర్భ నాయకులు విముఖులుగా వున్నందున, ఇక ఎలాంటి ప్రతిపాదన చేయాలన్నది మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ బాధ్యతగా కలదని తలంచబడుతున్నది. బొంబాయి నగరం మినహాగా ప్రత్యేక మహారాష్ట్ర నిర్మాణానికి అంగీకరించడానికి, బృహన్మహారాష్ట్రం రూపొందడానికిగాను విదర్భ వారిని సమ్మతింప చేయడానికి మహారాష్ట్ర నాయకులిప్పుడు ప్రయత్నించవలసి వుంటుందని భావిస్తున్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుని వివరణ

బొంబాయి, అక్టోబర్ 19—ఢిల్లీ సమాలోచనలలో పాల్గొని నేడు తిరిగి వచ్చిన మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ టి. ఆర్. దియోగిరీకర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, మూడు ప్రత్యేక రాష్ట్రాల నిర్మాణానికి కాంగ్రెసు హైకమాండ్ చేసిన ప్రతిపాదనలను రేపు, ఎల్లుండి సమావేశం కానున్న మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పరిశీలించ గలదని అన్నారు. "ఆ ప్రతిపాదనలను మేము ఆమోదించా లేదు. నిరాకరించా లేదు." అని కూడా చెప్పారు.

ఢిల్లీ సమాలోచనలలో పాల్గొన్న ఏడుగురు మహారాష్ట్ర నాయకులు విమానంమీద నేడు ఢిల్లీకి వచ్చినవెంటనే రైలులో బయలుదేరి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశాలలో పాల్గొనడానికిగాను పూనా వెళ్ళారు.

బొంబాయినగర భవితవ్య సమస్యపై ఢిల్లీ సమాలోచనలు "అసమగ్రంగా" జరిగినవని, అవి విఫలమైనట్లుగా భావించరాదని కూడా శ్రీ దియోగిరీకర్ చెప్పారు. బొంబాయిపట్టణం రాజధానిగా, విదర్భతో కూడిన ఉమ్మడి బొంబాయిరాష్ట్రం రూపొందాలని తాము చేసిన ప్రత్యామ్నాయ సూచనకాంగ్రెసు హైకమాండ్ పరిశీలనలో వుందనికూడా వివరించారు.

శ్రీ ఎస్. వి. గాడ్గిల్ మాత్రం, బొంబాయి నగరం రాజధానిగా మహారాష్ట్రం కావాలనే కోర్కెను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పునరుద్ఘాటన చేయగలదని అన్నారు.

బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు ప్రతినిధివర్గం నాయకుడు శ్రీ కె. కె. షా కూడా యిదే విమానంలో వచ్చారు. విదర్భను బొంబాయి రాష్ట్రంలో చేర్చడానికి తాము అంగీకరించమని, అలా జరిగే పక్షంలో, బొంబాయిని వెంటనే ప్రత్యేకరాష్ట్రం చేయాలని కాంగ్రెసు హైకమాండ్ కు చెప్పి వచ్చామని తెలియ జేశారు.

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూనాలో సమావేశమౌతున్నది. శుక్రవారంనాడు ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశం జరుగుతుంది.

పూనాలో బుధవారంనాడు, మేయరు శ్రీ బి. ఎన్. నవన్ అధ్యక్షతను జరిగిన పౌరసభలో బొంబాయి రాజధానిగా విదర్భతో సహా బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ తీర్మానం జరిగింది. శ్రీ పరంజపే, శ్రీ కదరీకర్, శ్రీ ఆర్. వి. తెలంగ్, శ్రీ నర్వారే శ్రీ కులకర్ణి మొదలగు అన్ని పక్షాల నాయకులు ఈ సభలో ప్రసంగించారు.

సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ బొంబాయి నగరంలో వరుసగా బహిరంగ సభలను బొంబాయి కమ్యూనిస్టు కమిటీ వారు జరుపుతున్నారు.

సంయుక్త మహారాష్ట్ర, మహాగుజరాత్, ప్రత్యేక బొంబాయి రాష్ట్రాల నిర్మాణాన్ని కోరుతూ హైదరాబాద్ నుంచి 38 మంది ప్రముఖ పౌరులు, పారిశ్రామిక వేత్తలు నేడొక ప్రకటన చేశారు.

కొత్త మధ్యప్రదేశ్

మధ్యభారత్ లో వ్యతిరేకత

గ్వాలియర్, అక్టోబర్ 17—మధ్యభారత్ ను పూర్తిగా విలీనంచేసి కొత్తగా మధ్య ప్రదేశ్ రాష్ట్రాన్ని జబల్ పూర్ రాజధానిగా రూపొందించాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులు తమకు సమ్మతం కావని ఉత్తర మధ్యభారత్ ప్రాంతం సర్వపక్ష సభవారు నేటి రాత్రి తీర్మానించారు. కాంగ్రెసు, హిందూ మహాసభ, జనసంఘం, కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉత్తర ప్రదేశ్ ను విభజించి, ఉత్తర మధ్య భారత్ జిల్లాలతో ఆగ్రా రాజధానిగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సర్దార్ పణిక్కర్ ప్రత్యేకంగా చేసిన సూచనను ఈ సభవారు సమర్థించారు. ఆగ్రా రాష్ట్రంగా ఏర్పాటు కాగల ఉత్తర ప్రదేశ్ జిల్లాల ప్రతినిధులతో రాజ్యాంగ బద్ధమైన చర్యలు తీసుకొనడానికి కూడా నిశ్చయించారు.

మధ్య భారత్ హిందూ మహాసభ కార్యవర్గంవారు కూడా మధ్య భారత్ ను మరాఠా రాష్ట్రంలో విలీనం చేయడానికి విముఖత్వం ప్రకటించారు. కాగా మధ్య భారత్ లో భోపాల్ ను, వింధ్య ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ను, ఉత్తరప్రదేశ్ లోని సిరోంజ్, కోటలను, రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని అన్నారు.

మధ్యభారత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు శ్రీ జి. కె. విజయవర్గీయ నేడు ఇండోర్ లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసిన విధంగా మధ్యప్రదేశ్ నిర్మాణానికి మధ్యభారత్ ప్రజలు హృదయపూర్వకంగా అంగీకరించాలని కోరినారు. మధ్యభారత్ ను యథాతథంగా వుంచాలంటూ ప్రావిక సంస్థానాధిపతులు, జాగీర్దార్లు, జమీందార్లు స్వార్థాలను బలపరచడం కాగలదని సౌక్యం పర్యాలోచించారు.

మధ్యప్రదేశ్ రాజధాని జబల్ పూర్ లో కాక భోపాల్ లోనే ఏర్పాటు చేయాలని భోపాల్ అసెంబ్లీలోని 30 మంది శాసన సభ్యులు ఒక కమిటీగా స్పీకర్ సుల్తాన్ మహమ్మద్ ఖాన్ అధ్యక్షతను సమావేశమై ఏకగ్రీవంగా నేడు భోపాల్ లో తీర్మానం చేశారు.

కొత్త మధ్యప్రదేశ్ రాజధాని సమస్య

భోపాల్, అక్టోబర్ 19—భోపాల్ అసెంబ్లీలోని 30 మంది సభ్యులుగల కమిటీ రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసుచేసిన కొత్త మధ్యప్రదేశ్ రాజధాని జబల్ పూర్ లో కాక భోపాల్ లో వుండాలని కోరుతూ తీర్మానం చేసింది.

ఉత్తర ప్రదేశ్ లో

లక్నో, అక్టోబర్ 17—ఉత్తర ప్రదేశ్ [illegible] జిల్లాలను [illegible] 13 మంది [illegible] 30 మంది [illegible] కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులు [illegible]

సమావేశమై, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసుల పట్ల తమ విముఖత్వాన్ని, విరాళను తెలియజేయడానికిగాను నవంబర్ మొదటి వారంలో ప్రధాని నెహ్రూను, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ ను కలుసుకోవాలని తీర్మానించు కున్నారు.

వెంటనే విశాలాంధ్ర నిర్మాణం

రాజధానిపై ఖర్చుతగ్గగలదని శ్రీ అశోక మెహతా సూచన

గుంటూరు, అక్టోబర్ 19—ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ అశోక మెహతా నేటి ఉదయం ఇక్కడ పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ అత్యంత వివాదగ్రస్తమైన సరిహద్దు సమస్యలపై ప్రజలను రెచ్చగొట్టినంత మాత్రాన ప్రయోజనం వుండదని ఇలాంటి సమస్యలను సరిహద్దు నిర్ణాయక సంఘమే పరిష్కరించవలసి వుంటుందని అన్నారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై వ్యాఖ్యానం చేస్తూ అందరికీ సంతృప్తికరంగా రాష్ట్రాల పునర్విభజన సమస్యను పరిష్కరించడం చాలా కష్టమని, దక్షిణాదిన ఈ సమస్య పరిష్కరించడం కష్టమే అయినా సాధ్యమేనని అన్నారు.

ఉత్తరాదిన పరిస్థితి అలా కాదని, విభేదాభిప్రాయాలు చాలా ప్రబలంగా వున్నవని అందరికీ సంతృప్తికరంగా ఈ సమస్యను పరిష్కరించడం అసంభవమని అన్నారు.

భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలను విభజించాలన్న సూత్రాన్ని ఆమోదించిన పిమ్మట, మిగతా వివరాలను నిర్ణయించే బాధ్యత సమర్థులైన వారికి వదలివేయవచ్చునని శ్రీ మెహతా సూచించారు.

ప్రధానమైన సిఫారసులను ఆమోదించితే స్వల్పలను, వివాదాలను విచారించవచ్చునని అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల సంగతి ప్రస్తావించి, 1961 నాటికి విశాలాంధ్ర నిర్మాణం జరగవచ్చునని ఆమోదించినప్పుడు, అంతకు ముందుగానే విశాలాంధ్ర నిర్మాణాన్ని ఎందుకు ఆమోదించరాదని ప్రశ్నించి విశాలాంధ్ర వెంటనే ఏర్పడడంవల్ల ఆంధ్రరాజధాని నిర్మాణానికి విశేషంగా ధనం వెచ్చించవలసిన ఆగత్యం తప్పిపోగలదని సూచించారు.

అన్ని భాషారాష్ట్రాలలోను మైనారిటీ వర్గాల భాషా సంస్కృతుల రక్షణకు తగు హామీలు ఇచ్చి, ఆలీ కమిషన్ నివేదికను అమలు జరపవచ్చు నన్నారు.

వినోబాజీ భూదానోద్యమం సంగతి ప్రస్తావించి తమ పార్టీ ఉద్యమాన్ని హృదయపూర్వకంగా బలపరుస్తున్నదన్నారు.

డాక్టర్ లోహియా, ఆయన అనుచరులు పార్టీనుంచి వీడిపోయి కొత్తపార్టీని స్థాపించడం వల్ల ఏర్పడిన పరిస్థితులదృష్ట్యా పార్టీవర్కర్లకు కలిగిన అనుమానాలను తీర్చడానికి తాను ఆంధ్రలో పర్యటిస్తున్నానన్నారు.

డాక్టర్ లోహియా ప్రజాసోషలిస్టుపార్టీ సిద్ధాంతాలను ఆమోదిస్తున్నారని, ఆయన చేసే ఆరోపణ అంతా ప్రజాసోషలిస్టు పార్టీ కార్యవర్గం కాంగ్రెసు వల్ల అభిమానం చూపుతున్నదని మాత్రమేనని వివరిస్తూ ఆయన కొత్త పార్టీని స్థాపించడంవల్ల నూటికి పదిహేనుమందికి మించి ప్రజా-సోషలిస్టు పార్టీ నుంచి పోలేదన్నారు.

పార్టీనుంచి వీడిపోయిన వారిపై విద్వేష ప్రచారాన్ని సాగించవలదని, వారు ఎప్పటికైనా తిరిగి పార్టీలో ప్రవేశించడానికి తగిన వాతావరణం వుంచాలని కూడా అన్నారు.

శ్రీ మెహతా బెంగుళూరు నుంచి ఇక్కడికి రాగా ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ చెయిర్మన్ శ్రీ నరిసెట్టి నరసింహారావుగారు, కార్యదర్శి సుందరరావుగారు తదితరులు స్వాగతమిచ్చారు.

విజయవాడ విద్యార్థుల సభలోను, రాజమండ్రి, విజయనగరాలలో పార్టీవర్కర్ల సభలోను శ్రీ మెహతా ఉపన్యసిస్తారు.

తెలంగాణా శాసన సభ్యులు

శ్రీ పుల్లారెడ్డి సూచన

హైదరాబాద్, అక్టోబర్ 19—విశాలాంధ్ర సభ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. పుల్లారెడ్డి (యం. యల్. ఏ) గారు క్రింది ప్రకటన చేస్తున్నారు.

"13, 14 తేదీలలో కాంగ్రెస్ కార్యవర్గం ఢిల్లీలో సమావేశమై, ఫజల్ ఆలీసంఘం నివేదికపై చర్చించింది. ఏ సమస్య విషయమై అయినా దానికి సంబంధించిన రెండు రాష్ట్రాలు ఒకే అభిప్రాయానికి రాగలిగితే దానిని ఆమోదించడానికి అభ్యంతరం వుండబోదని కార్యవర్గం అభిప్రాయ పడినది.

"హైదరాబాద్ విచ్ఛిత్తి, రాజప్రముఖుల తొలగింపు, విశాలాంధ్ర నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ వారు ఒప్పుకున్నందులకు ప్రజలు హర్షము తెలియజేశారు. కాని, విశాలాంధ్ర సమస్యపై భిన్నాభిప్రాయాలు ప్రకటితమైనవి. కమిషన్ వారు తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య సన్నిహితత్వం పరస్పర విశ్వాసము ఏర్పడ్డానికి ఆరు సంవత్సరాలు గడువు ప్రతిపాదించారు. ఈ వ్యవధి తెలంగాణా-ఆంధ్ర నాయకుల మధ్యనున్న అనుమానాలను, అపోహలను తొలగించే ప్రయత్నం చెయ్యడానికే అనికూడా కమిషన్ వారు చెప్పారు. అవసరమైతే జనాభిప్రాయ పద్ధతిపై కొన్ని ఒప్పందాలు చేసుకోవచ్చునని కూడా సూచించారు.

"తెలంగాణా అభివృద్ధికి పూర్తి హామీలు యివ్వగలమని కమిషన్ వారికి ఆంధ్ర ప్రముఖులు తమ [illegible] లో విశదీకరించిందని ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ [illegible] సంజీవరెడ్డిగారు [illegible] ప్రకటించారు. [illegible] తేదీన హైదరాబాదుకు [illegible] ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు [illegible] మన ఏ. పి. సి. అధ్యక్షుడు శ్రీ నరసింగరావుగారి అధ్యక్షతన గాంధీ భవనంలో జరిగిన కాంగ్రెస్ ప్రముఖ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ క్రింది విధంగా తెలియజేశారు.

"అన్ని రాజకీయ పక్షాలకు చెందిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకే ఒక తెలుగు రాష్ట్రాన్ని కోరుతూ ఫజల్ ఆలీ కమిషన్ కు మెమొరాండా లిచ్చారు. 88 వంతుల మంది విశాలాంధ్రను కోరారు. కాని, మీ అంతరంగిక విషయాలలో మేము జోక్యం కలిగించుకోము. ఒకే ఒక రాష్ట్రం ఏర్పడే పక్షంలో తెలంగాణా ప్రజల హక్కులను, శ్రేయస్సును తప్పక మేము కాపాడగలం. దోపిడీకి గురిగాని తెలంగాణా రాగాన్ని మేము దోచుకోదలచడం లేదు. మిమ్ము వినియోగించుకొని మేము లాభపడదలచడం లేదు. శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా రాయలసీమ సర్కార్ జిల్లాల మధ్యవలె ఆంధ్ర-తెలంగాణా మధ్య కూడా ఒప్పందానికి రావచ్చు. ఉన్నత పదవులలోను, సాధారణ పదవులలోను కూడా తెలంగాణా ప్రజలకు మూడవ వంతు రిజర్వేషన్ వుండాలి. ప్లానింగ్ అభివృద్ధి విషయాలలో గూడ గత మూడేళ్ల వరకు తెలంగాణ [illegible] హైదరాబాదుకు తగు ప్రాముఖ్యము ఇవ్వబడగలదు. మీ సమస్యలను ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోగలరని మీకు సహా యిస్తున్నాను. ఈ రెండు విషయాలలో జాగ్రత్తవహిస్తేనే ఉభయ ప్రజల మధ్య పరస్పర సాన్నిహిత్యం పెరుగగలదు" (1955 మే 3 వ తేదీ గోల్కొండ పత్రిక నుంచి) అదే సందర్భంలో ముఖ్యమంత్రి వెంట వచ్చిన శ్రీ కళా వెంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. అనుమానాలు ప్రజా శ్రేయస్సుకు అడ్డు కారాదని, ఉద్యోగాల విషయంలోను, అభివృద్ధి విషయంలోను, ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒప్పందానికి రావడం మంచిదని తెలిపారు.

"ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన సూచనలను తెలంగాణా ప్రజలు నిక్కముంగా పరిశీలించినచో కాస్తో కూస్తో వారిలో ఉత్పన్నం గావింపబడిన భయభ్రాంతులు నిరాధారములగును. అయితే ఇలాంటి ఒప్పందాలు జరుగవలయునన్నచో ప్రభుత్వాలు లేక కాంగ్రెస్ సంస్థల మధ్య ఉన్నతస్థాయిలో కొన్ని రాయబారములు జరుగవలయును. ఆంధ్ర ముఖ్యమంత్రి తమ అభిమతాన్ని ఇదివరకే తెలిపి వుండున. మరివారు పునరుద్ఘాటించ వలసిన విషయమేమీ లేదు. హైదరాబాదు ముఖ్యమంత్రి వి. వి. అధ్యక్షులు ముందంజ వేసి ఆంధ్ర ప్రభుత్వముతో సంప్రతించి సత్వర విశాలాంధ్ర నిర్మాణానికి పూనుకోవలయును.

"మొత్తం తెలంగాణాకు ప్రాతినిధ్యం వహించే శాసన సభ్యులపై గురుతర బాధ్యత వున్నది. వారు సత్వర విశాలాంధ్ర నిర్మాణానికి దోహదముచేసే మార్గాలు ప్రజలకు సూచిస్తూ, ఈ విషయంలో తమ ప్రభుత్వం పూనుకొని శీఘ్రముగా వ్యవహరించేటట్లు చేయటం అవసరం."

తెలంగాణా కమ్యూనిస్టు నాయకుని కోర్కె

విజయవాడ, అక్టోబర్ 18—విశాలాంధ్ర రక్షణ నిర్మాణానికి తెలంగాణా ప్రజలు సుముఖంగా వున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి జరిగే ప్రయత్నాలన్నిటినీ వారు ప్రతిఘటించగలరని కమ్యూనిస్టు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ పి. సుందరయ్యగారు అన్సారీ పార్కులో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ చెప్పారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులను సమర్థిస్తూ ఆచార్య రంగాగారు చేసిన ప్రకటనను ఆయన విమర్శించారు. శ్రీ టి. పోతరాజుగారు అధ్యక్షత వహించారు.

తెలంగాణా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి శ్రీ బద్దం ఎల్లారెడ్డిగారు మాట్లాడుతూ, విశాలాంధ్ర రక్షణ నిర్మాణం విషయమై తెలంగాణా ప్రజలలో విభిన్నాభిప్రాయాలు లేవని, రాజకీయ రంగంలో వున్న స్వప్రయోజనపరులైన కొద్దిమంది వ్యక్తులు మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

పట్టణ కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి శ్రీ టి. వెంకటేశ్వరరావుగారు పెక్కు కారణాలవల్ల సభకు రాలేకపోయిన శ్రీ ఏ. కాశేశ్వరరావుగారు పంపిన సందేశాన్ని చదివారు. 1905 లో బెంగాల్ విభజనకు లార్డ్ కర్జన్ చేసిన ప్రయత్నం ఎలాంటిదో విశాలాంధ్ర విషయమై రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం వారు చేసిన సిఫారసు కూడా అవిధమైనదని శ్రీ కాశేశ్వరరావుగారు తన సందేశంలో పేర్కొన్నారు. విశాలాంధ్ర రక్షణ నిర్మాణాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించబడింది.

ఒరిస్సా అసెంబ్లీ సమావేశాలు

తప్పనిసరిగా వాయిదా

భువనేశ్వర్, అక్టోబర్ 19—ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను గురించి పాయింట్ ఆఫ్ ఆర్డర్లు తెచ్చిన ప్రతిపక్ష సభ్యులు వలదు వలదని కేకలు వేస్తుండగా, ఒరిస్సా అసెంబ్లీ సమావేశాలను నవంబర్ 21 వ తేదీ వరకు స్పీకరు శ్రీ నందకిశోర్ దాస్ వాయిదా వేశారు. సభ కార్యక్రమాన్ని నిర్వహించే ధోరణిలో వున్నట్లు తనకు కనిపించడంలేదని అంటూ, సభను వాయిదా వేసినట్లు స్పీకరు ప్రకటించి వెళ్ళిపోయిందగా ప్రతిపక్ష సభ్యులు బల్లలు గుద్దుతూ సిగ్గు-సిగ్గు అని కేకలు వేశారు.

ప్రశ్నోత్తరాల అనంతరం ఫజల్ కమిషను నివేదికను ఎప్పుడు చర్చించాలనేది సభవారు చర్చిస్తున్నారు. ఈ చర్చను అనువైన వాతావరణం ఏర్పడిన వెంటనే జరపవచ్చునని సభా నాయకుడు చెప్పడంతో పెక్కుమంది సభ్యులు ఒకేసారి లేచి విలువైన పాయింట్ ఆఫ్ ఆర్డర్లు తెచ్చి, స్పీకరు ఆదేశాలను పాటించని స్థితిలో వుండడంతో సభను స్పీకరు వాయిదా వేశారు.

"బళ్లారి బదిలీ వెంటనే జరగాలి"

జిల్లా ఆంధ్ర సమితి తీర్మానం

బళ్ళారి, అక్టోబర్ 17—తుంగభద్ర ప్రాజెక్టుతో సహా మల్లాపురం సబ్-తాలూకాను, బళ్ళారి, హాస్పేట, సిరిగుప్ప తాలూకాలను తిరిగి ఆంధ్రలో చేర్చాలని రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్ చేసిన సిఫారసులపట్ల సంతోషాన్ని వెలిబుచ్చుతూ, ఆ సిఫారసులు చేసినందుకు కమిషన్ ను అభినందిస్తూ గత రాత్రి బళ్ళారిజిల్లా ఆంధ్రసమితివారి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించబడింది.

కమిషన్ సిఫారసుల మేరకు బళ్ళారి ప్రాంతాన్ని ఆంధ్రకు వీలైనంత త్వరగా బదిలీచెయ్యాలని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూను, బళ్ళారిలో కొందరు దుర్మార్గులు సాగిస్తున్న విద్రోహచర్యలను ఖండిస్తూను తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

ఈ సమావేశానికి శ్రీ టి. వేణుగోపాలచారి అధ్యక్షత వహించారు. శ్రీయుతులు హెచ్. సీతారామరెడ్డి, ప్రతాపగిరి వెంకట సుబ్బారావు, టి. జి. తిమ్మయ్య, ఎన్. రాజగోపాలశెట్టి, జనాబ్ హక్ ప్రభృతులు ప్రసంగించారు.

అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఆలీ మెక్సికోలోను, క్యూబాలోను కూడా పాకిస్తాన్ రాయబారిగా వ్యవహరించగలరని ప్రకటించబడింది.

ద్వితీయ ప్రణాళికకు ఇతోధిక ధన సేకరణ

ఆంధ్ర ప్రభుత్వానికి గవర్నర్ త్రివేదీ హెచ్చరిక

కర్నూలు, అక్టోబర్ 20—

అదనపు ఆదాయాన్ని సంపాదించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అపజయం పొందుతుందో అంతమేరకు ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన 125 కోట్ల ఖర్చులోను కోత తప్పనిసరి అవుతుందని, అట్టి ప్రమాదమే ఏర్పడితే దాని మొదటి దెబ్బ విద్యా, ఆరోగ్య శాఖలకే తగలగలదని నేడు ఇండియా నర్సుల సంఘం రాష్ట్రీయ శాఖ తొలి వార్షిక సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ ఆంధ్ర గవర్నరు శ్రీ త్రివేదీ పేర్కొన్నారు.

రెవిన్యూ ఖర్చులో కూర్చుకొన్న విద్యా, ఆరోగ్యశాఖలవంటివే కోతకు మొట్టమొదటగా గురికాగలవని అంటూ, ఈ ప్రమాదంనుంచి తప్పుకోవాలంటే, ద్వితీయ ప్రణాళిక యథాతథంగా అమలు జరగాలంటే అందుకు కావలసిన అదనపు సొమ్మును సంపాదించుకోవడం అత్యవసరమని శ్రీ త్రివేదీ హెచ్చరించారు.

ద్వితీయ ప్రణాళికలో ఆరోగ్యం పద్దుక్రింద ప్రత్యేకించబడ్డ ఎనిమిదికోట్ల రూపాయలలోను నాలుగుకోట్లు వైద్యశాఖకు, మిగిలింది ఆరోగ్యశాఖకు చెందగలదని అంటూ, ద్వితీయ ప్రణాళికలో ప్రధాన విషయం 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడమని ఆయన పేర్కొన్నారు. అదిగాక రెండు జిల్లా, తాలూకా ఆసుపత్రుల అభివృద్ధి కూడ అందులో ప్రధానాంశంగా వున్నదన్నారు. అందుకు చాలమంది నర్సులు కావలసి వుంటారన్నారు.

వైగా, ఎక్కువమంది నర్సులకు, మంత్రసానులకు, హెల్త్ విజిటర్లకు శిక్షణ ఇవ్వడం, శిక్షణ యిచ్చే వర్గములను అభివృద్ధి పరచడం, వారికి నర్సింగులోనే గాక ప్రజాసేవలో కూడ తర్ఫీదు నివ్వడం- ఇవన్నీ ద్వితీయ ప్రణాళికలో చేయబడవలసిన పనులని గవర్నరు అన్నారు.

నర్సింగ్ అసోసియేషనుకు చాల సహాయం, ప్రోత్సాహం అవసరమని గవర్నరు అన్నారు. ఈ సమావేశానికి నర్సులు కానివారు అనేకమంది హాజరుకావడమే నర్సింగు వృత్తిపట్ల ప్రజలకు గల ఉత్సాహానికి నిదర్శనమని గవర్నరు అన్నారు.

అయితే, ఇందులో నర్సుల సామూహిక సంపాదించుకోవడానికి వచ్చిన తీరరోగులు చాల తక్కువమంది వుంటారనే తాను భావిస్తున్నానని గవర్నరు అనగానే సభ నవ్వులతో మారుమ్రోగింది.

ప్రస్తుతం ఈ రాష్ట్రీయశాఖలో 230 మంది మాత్రమే సభ్యులుగా వున్నప్పటికీ మరేమీ నిరుత్సాహపడ నక్కరలేదని, పునాది బలంగా వుంటే నిర్మాణం క్రమంగా విస్తరిస్తుందని అన్నారు.

ఈ సంఘానికి కృష్ణ, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలలో మాత్రమే శాఖలున్నాయంటే ఆశ్చర్యం పుట్టుతున్నాదని అంటూ, తక్కిన జిల్లాలలో కూడ త్వరలోనే శాఖలు ఏర్పడగలవని ఆశిస్తున్నా నన్నారు.

"గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరులో కూడ తీపడి శాఖలు లేకపోవటం విచిత్రంగా వుంది. ఏమం దాగా అభివృద్ధి పొందాయనుకుంటున్న ప్రాంతాలు వెనుకంజగా అంతే అభివృద్ధిని పొందలేదా అనిపిస్తుంది. లేక, ఇది వెలుగుక్రింది చీకటివంటిదేమో" అని గవర్నర్ అన్నారు.

ఈ సంఘం ఆర్థిక పరిస్థితిని గురించి వ్యాఖ్యానిస్తూ, ఈ సంఘానికి 89 రూపాయలు నిలువవున్నాయని, ఆంధ్ర ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయలు లోటు వున్నదని, కాగా, ప్రభుత్వపు పరిస్థితికంటె ఈ సంఘం పరిస్థితే బాగున్నదని గవర్నర్ అన్నారు.

నర్సింగు వృత్తిలోకి ఎక్కువమంది స్త్రీలను ఆకర్షించడానికి [illegible] ప్రచారం సాగించవలెనని గవర్నర్ సూచించారు. ప్రచారం అవసరాన్ని గురించి చెపుతూ నర్సింగు గురించి అందరికి తెలియజేసేవని ఉడుగోగూడదని. మొదట ఈ సంఘం స్థాపించబడ్డప్పుడు దీనిగురించి తనకు తెలియనే తెలియదని ఆరోగ్యశాఖ డైరెక్టరు ప్రభుత్వానికి వ్రాశారని, కాగా ప్రచారం చాల అవసరమని అన్నారు.

నర్సింగు సర్వీసెస్ కు ఒక సూపరింటెండెంటును నియమించాలన్న కోరికను గురించి చెపుతూ, అది తనకూ ఇష్టమేనని, ఉద్యోగం మంజూరైనట్లు ఆ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావు చెప్పగలరనే తాను ఆశిస్తున్నానని గవర్నర్ అన్నారు. శ్రీమతి కుసుమ త్రివేదీ శుభాకాంక్షలను ఈ సమావేశానికి అందజేస్తూ, నర్సులపట్ల ఆమె ఎంతో శ్రద్ధ చూపుతుందని గవర్నర్ అన్నారు.

కనుపూరు, కావలి కాలువల త్రవ్వకం

మొత్తంపని మూడేళ్ళలో పూర్తికాగలదని చీఫ్ ఇంజనీర్ అభిభాషణ

నెల్లూరు, అక్టోబర్ 18—ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణయ్యగారు గత వారంలో యిచ్చట మకాం చేసివున్న సందర్భమున కనుపూరు, కావలి కాల్వల సంఘాల సభ్యులు, రైతులు వారిని కలుసుకొని మెమొరాండములు సమర్పించారు.

వాటికి చీఫ్ ఇంజనీరు సమాధానమిస్తూ, కనుపూరు, కావలి కాలువల త్రవ్వకానికిగాను సందికొండకు ప్రస్తుతం కేటాయించబడిన 22 కోట్ల రూపాయలలో, రెండు కోట్లు వినియోగించి మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి, నీటి సప్లయి పనులను కల్పించగలమని చెప్పారు.

త్రవ్వకం పని ఎప్పుడు ప్రారంభించబడగలదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, డిసెంబర్ లో సందికొండకు శంకుస్థాపన జరిగిన వెంటనే 1956వ సంవత్సరంలో ఈ కాలువల పని కూడా ప్రారంభింపగలమని అన్నారు.

డయ్యూలో గోవా గవర్నర్-జనరల్

సావంతవాడి, అక్టోబర్ 19—గోవా గవర్నర్-జనరల్ మిస్టర్ పాలో బెనార్డ్ గ్వెడెస్ డామన్ నుంచి నేటి మధ్యాహ్నం డయ్యూకు వచ్చారు. డయ్యూలో ఆయన పర్యటించడం [illegible] రేపు సాయంకాలం గోవాకు తిరిగి వెళ్తారు.

జనరల్ గ్వెడెస్ డయ్యూ ప్రజల [illegible] "హృదయపూర్వక [illegible]" [illegible] గోవా రేడియో నేటి రాత్రి ప్రకటించింది.

ద్వితీయ ప్రణాళికలో కార్మికుల సంక్షేమం

95 లక్షలతో కార్యక్రమాలు రూపొందించబడినట్టు మంత్రి శ్రీ లచ్చన్నగారి వివరణ

మద్రాసు, అక్టోబరు 20—కార్మికులకు గృహాల నిర్మాణం, సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజిల సంస్థాపన, శిక్షణ కేంద్రాల స్థాపన, రాష్ట్రం అంతటికీ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరన్స్ చట్టం విస్తరణ మున్నగు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 95 లక్షల రూపాయల ఖర్చుతో అమలు జరపడానికి ద్వితీయ ప్రణాళికలో చేర్చబడినవని ఆంధ్ర కార్మిక మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు అన్నారు.

ఆంధ్రరాష్ట్రం కార్మిక సలహాసంఘం ద్వితీయ సమావేశానికి అధ్యక్షతవహించిన సందర్భంలో పైవిధంగా ఆయన పేర్కొన్నారు.

సోషలిస్టు సమాజ నిర్మాణం ప్రాతిపదికగా ప్రభుత్వం అనుసరించదగు ఆర్థిక విధానాలవల్ల శ్రేయోరాజ్య స్థాపన లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విధాలా కృషి జరుగగలదని కూడా ఆయన అన్నారు. ఎన్నడు ఇతి యాట్సరోర్ (మైలాపూర్) లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. యజమానుల, కార్మికుల ప్రతినిధులు, లేబర్ కమిషనర్ శ్రీ సి. ఆర్. రెడ్డిగారు ఈ సమావేశానికి హాజరైనారు.

కొత్త సభ్యులను స్వాగతం చెబుతూ సంఘం మొదటి సమావేశం గత ఏప్రిల్ లో జరిగిన పిమ్మట ద్వితీయ ప్రణాళిక కార్యక్రమాలు తయారు చేయబడినవని మంత్రి అన్నారు.

కార్మికుల గృహాలనిర్మాణానికి 45 లక్షలు, సంక్షేమ కార్యక్రమాలకు 50 లక్షలు కేటాయించబడినవని మంత్రి వివరించారు.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన "కార్మిక గోష్ఠి" ప్రస్తావన తెచ్చి, అట్టి గోష్ఠి జరగడం ఆంధ్ర రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఆశాజనకంగా జరిగిందని అన్నారు. ద్వితీయ ప్రణాళిక కాలంలో అనుసరించదగు కార్మిక విధానాన్ని గురించి సలహా నివ్వడానికి ఒక సలహా సంఘాన్ని స్థాపించవలసిందిగా ప్లానింగ్ కమిషన్ సలహా ఇచ్చిందని, హైదరాబాద్ లో నవంబర్ 3 నుండి 6 వ తేదీవరకు జరుగనున్న కార్మిక మంత్రుల సమావేశంలో ఇందును గురించి చర్చ జరుగగలదని అన్నారు.

ట్రేడ్ యూనియన్ కార్యవర్గాలలో ఐక్యమలను స్థాపించడంద్వారా ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని బలపర్చడం. నూరింటికి 33 1/3 మంది కార్మికులువున్న ట్రేడ్ యూనియన్ సంస్థల విధిగా పరిగణించి తీరాలనడం, సభ్యులపట్ల విధిగా నెలకు అర్థరూపాయి చొప్పున చందా వసూలు చేయడం మున్నగు కార్యక్రమాలు ద్వితీయ ప్రణాళికలోని కార్మిక విధానం చట్టులో పలుపన్నారు.

కార్మిక రంగంలో ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితులు సంతృప్తికరంగా వున్నవని చెప్పి సలహాసంఘం సహకారంతో కార్మికోద్యమం బలపర్చడానికి తగు ప్రయత్నం [illegible] ప్రభుత్వం ప్రయత్నించగలదని ఆశిస్తున్నట్టుగా మంత్రి అన్నారు.

విస్తృత ఎజెండాపై చర్చ ప్రారంభమైంది.

ఎట్టి షరతులు లేకుండా ఇండియాకు అమెరికా సహాయం

అందజేయడం అవసరమని నిక్సన్ ఉద్ఘాటన

న్యూయార్క్, అక్టోబర్ 19— "స్వతంత్ర ప్రపంచ దేశాలకు మనం సహాయం చేస్తున్నది ఆ దేశాలు మనపై ఆధారపడి వుండాలనుకుని కాదు; ఇండియా, తదితర దేశాలు ఏవిధమైన విదేశాల పెత్తనమూ లేకుండా స్వతంత్రంగా జీవించడానికి తగు స్తోమతను కలిగివుండాలన్న కోరికే మన సహాయానికి మూలం" అని అమెరికా వైస్ - ప్రెసిడెంట్ నిక్సన్ ఇక్కడ స్పష్టం చేశాడు.

"న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్" పత్రికవారు ఏర్పాటుచేసిన గోష్ఠిలో సోమవారంనాడు రాత్రి మాట్లాడుతూ ఆయన ఈక్రిందివిధంగా పేర్కొన్నాడు:

"మన విదేశాంగ విధానాన్ని గురించి ప్రజలకు సరిగా తెలిసేటట్లు చూచే విషయంలో మన పని మనం చేయాలి. ప్రజలందరకూ ఈ దిగువ విషయాలు తెలియ జెప్పే విషయంలో మనం మరింత బాగా పనిచేయాలి:

"ఒక దేశానికి, మరొక దేశానికి మధ్య వ్యాపారం వృద్ధి కావడం, అటువంటి వ్యాపారాభివృద్ధికి గల అవరోధాలు తగ్గడం విజ్ఞతతో కూడిన పని.

"ఒక దేశంవారు మరొక దేశానికి వస్తూ పోతూ వుండడంవల్ల అత్యద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వెనకటి అమెరికా కాంగ్రెస్ సూచించినట్లు ఈ కార్యక్రమం తగ్గించబడకూడదు; ఇంకా బాగా ఎక్కువ చేయబడాలి.

"మన పరస్పర సహకార, సాంకేతిక సహాయ కార్యక్రమాల సదుద్దేశం అందరకూ అవగతం ఆయేటట్లు చేయాలి.

"మన విదేశాంగ విధానానికి సంబంధించిన కొన్ని విషయాలలో ఇండియా మనతో ఏకీభవించలేదు గనుక ఇండియాకు అమెరికా సహాయాన్ని ఆపుచేయాలంటూ ఇటీవల కొందరు సదుద్దేశంతో చేసిన సూచనను ఈ సందర్భంలో గుర్తుచేస్తున్నాను. అయితే, ఈ విధానాన్ని సూచించేవారు మన సహాయ కార్యక్రమాల నిజోద్దేశాన్ని సరిగా గ్రహించలేదని సవినయంగా మనవిచేస్తున్నాను.

"ఈనాటి ప్రపంచపు బలాబలాలను నిర్ణయించే శక్తి ఏ పక్షానికి కట్టుబడి వుండని 60 కోట్ల ప్రజల చేతిలో వుంది. ఇటువంటి వారిలో సగంమందికి పైగా ఇండియాలో వున్నారు.

"రెండు సంవత్సరాల క్రిందట ప్రధాని నెహ్రూను, ఇంకా ఇతర భారతీయ నాయకులను కలుసుకునే భాగ్యం నాకు లభించింది వారితో అన్ని విషయాలలోను ఏకీభవించకపోయినప్పటికీ, ఈ విషయం మాత్రం నాకు తెలుసు: సాముదాయక న్యాయ శాసనాలు, ఇంగ్లీషు పార్లమెంటరీవిధానం- ఈ రెండూ కమ్యూనిస్టు సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండింటిపట్ల ఇండియాలోని మన మిత్రులకు గౌరవ విశ్వాసాలున్నాయి.

"వారి దేశానికి, ప్రజలకు ఆర్థికసహాయం ఎంతో అవసరమై వుంది.

"మనం సహాయం నిలిపి వేయడంవల్ల గాని, లేదా ఆ సహాయానికి కొన్ని షరతులు విధించడంవల్ల గాని ఇండియా మన వైపు మొగ్గదు. పైగా ఇందుకు వ్యతిరేకమైన ఫలితం కలిగే అవకాశంకూడా లేకపోలేదు. ఇండియా ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని కంటికి రెప్ప వలె కాపాడుకుంటున్నారు. అటువంటి స్వాతంత్ర్యానికి భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నయినా వారు తీవ్రంగా నిరసిస్తారు."

"యాంటీ-ప్రోటాన్"

కొత్తగా కనిపెట్టబడిన పరమాణు కణం

బెర్క్లీ, అక్టోబర్ 19—"రివర్స్ మేటర్" తాలూకు ఒక కొత్త పరమాణుభాగం కనుగొనబడినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిన్న రాత్రి ప్రకటించింది. పరమాణువుకు సంబంధించిన తక్కిన నిగూఢ రహస్యాలను భేదించడానికి కొత్తగా కనుగొనబడిన ఈ విషయం విశేషంగా ఉపకరించగలదట.

ఈ కొత్త పరమాణుకణం "యాంటీ ప్రోటాన్" అని పిలువబడుతున్నది. ఇది పరమాణువులోని నాభిస్థానంలో వుండే ప్రోటాన్‌కు ప్రతి అన్నమాట.

ఈ పరమాణుకణాన్ని పట్టుకోడానికి పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞులు దాదాపు ఒకతరం నుంచి చేస్తున్న పరిశోధనలు కడకు ఇప్పుడు ఫలించాయనీ, దీనిని వెంటనే వినియోగంలోనికి తీసుకురావలసిన అవసర మేమీ లేకపోయినా, దీనిని కనుగొనడంతో అణుశక్తి పరిశోధన రంగంలో ఒక నూతన శకం ప్రారంభం కావచ్చు ననడాని కేమీ సందేహం లేదనీ నేడు అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం వాషింగ్టన్ నుంచి ప్రకటించింది.

సింహళంలో అధికార భాషలు

ప్రభుత్వ విధానంపై కోటెలెవాలా వివరణ

(మన విలేకరి)

కొలంబో, అక్టోబర్ 19—తమిళ, సింహళ అధికార భాషలు రెండింటికీ సమాన ప్రతిపత్తి యివ్వడంకోసం రాజ్యాంగాన్ని సవరించవలెనని నేడు లంక ప్రజాసభలో డాక్టర్ ఎన్. ఎమ్. పెరేరా అనే ఒక ప్రయివేటు సభ్యుడు చేసిన ప్రతిపాదనపై చర్చ జరిగింది కాని ఎట్టి నిర్ణయం చెయ్యబడలేదు.

సింహళ, తమిళభాషలు రెండింటికీ సమాన హోదా యివ్వడమే ప్రభుత్వ విధానమై వున్నదని లంక ప్రధాని సర్ జాన్ కోటెలెవాలా ప్రకటించాడు.

నేపాల్ రాజు ఇండియా ఆగమనం

న్యూఢిల్లీ, అక్టోబరు 19—నేపాల్ రాజు, రాణీ వచ్చే నవంబరులో ఇండియా ప్రభుత్వానికి అతిథులుగా ఇండియాలో పర్యటించడానికి రానున్నారు. ప్రెసిడెంట్ ప్రసాద్ వీరిని ఆహ్వానించారు.

ఇండియా ఆహారశాఖ మంత్రి అజిత్ ప్రసాద్ జెయిన్ క్షామనివారణ నిధి అధ్యక్షునిహోదాలో పంజాబుకు రు. 15 000 లు పెప్సూకు రు. 10,000 లు వరదబాధితుల సహాయార్థమై పంపారు.

సైన్యాలు సహకరిస్తే బావోడై కొత్త ప్రభుత్వాన్ని సంస్థాపించగలడట

పారిస్, అక్టోబర్ 19—సైన్యాలు సహకరిస్తే దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వ నాయకుడు బావోడై ఈ వారం మాజీ ప్రధానులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలడని అభిజ్ఞ వర్గాలవారు నేడు అన్నారు.

ఇదే సమయంలో బావోడై వుండడమో, పోవడమో తేలిపోయే రెఫరెండంలో వోటు వెయ్యవలసిందని దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వం వియత్‌నమీస్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది.

నియంతృత్వ, పోలీసు పద్ధతులను అనుసరించడానికి యత్నించినందువల్లనే తాను దక్షిణ వియత్‌నామ్ ప్రధాని జెమ్‌ను బర్తరఫ్ చేశానని దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వ నాయకుడు బావోడై నేడు అన్నాడు.

తన భావిని నిర్ణయించే నిమిత్తం ప్రధాని జెమ్ అక్టోబర్ 23 వ తేదీని రెఫరెండం జరపడం విలువలేనిపని అన్నాడు.

"మిమ్ము నాశనంచేసే దేశానికి క్షేమాన్ని, యుద్ధాన్ని తెచ్చిపెట్టేవ్యక్తికి నా అధికారాన్ని, నా పేరును అప్పగించలేను." అని కూడా ఆయన అన్నాడు.

ఇదివరలో వియత్‌నామ్‌కు ప్రధానులుగా పనిచేసినవారితో బావోడై ఒక కొత్త ప్రభుత్వాన్ని ఈ వారంలో ఏర్పాటుచేసి, దక్షిణ వియత్‌నామ్‌కు తిరిగి వెళ్ళవచ్చునని అభిజ్ఞ వర్గాలవారు అన్నారు.

సైనిక వర్గాలనుంచి లభించే అండదండలపైనే ఆయన ఎంత త్వరగా దక్షిణ వియత్‌నామ్‌కు వెళ్ళేదీ ఆధారపడి వుండగలదని వీరు అన్నారు.

దేశ సమైక్య సాధనపై ఉత్తర వియత్‌నామ్‌తో తిరిగి త్వరలో రాయబారాలు ప్రారంభింపజేయడమే బావోడై తిరిగి వెళ్ళడంలోని రక్షణ లక్ష్యమని కూడా వీరు అన్నారు.

రెఫరెండంపై ప్రజలకు ప్రభుత్వం పిలుపు

పారిస్, అక్టోబర్ 19— బావోడై దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వానికి నాయకుడుగా వుండవచ్చునా కూడదా అనే సమస్యపై ఆదివారంనాడు రెఫరెండం జరగనున్న సందర్భంగా తప్పక వోటు వేయవలసిందని దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వం నేడు ప్రజలకు విజ్ఞాపన చేసినట్లు సైగాన్‌నుంచి ఫ్రెంచి ప్రెస్ ఏజన్సీ వార్తలు తెలుపుతున్నవి.

ఈ రెఫరెండం బర్తరఫ్ చెయ్యబడిన ప్రధానికి అనుకూలంగా వుంటే ఆయనే అధ్యక్షుడై బావోడై పదచ్యుతు డౌతాడు.

వచ్చే ఆదివారంనాడు రెఫరెండమ్ సక్రమంగా జరగకుండా బావోడై అడ్డంకులు కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ వియత్‌నమీస్ ప్రభుత్వం నేడు ఒక ప్రకటన చేసిందికూడా.

రంగూన్‌లో లావోస్ ప్రతినిధుల చర్చ

రంగూన్, అక్టోబర్ 18—పరిష్కారం కాకుండా ఇంకా మిగిలివున్న తమ రాజకీయ వివాదాలపై యిక్కడ చర్చలు కొనసాగిస్తున్న లావోషియన్ ప్రభుత్వ ప్రతినిధులు, పథెట్ లావోస్ ఉద్యమ ప్రతినిధులు నేడు మిగిలిన రెండు ప్రధాన సమస్యలపైన ఒడంబడికకు రాకుండానే తమ స్వస్థానాలకు వెళ్ళిపోయారు.

అయిదు రోజులుగా కొనసాగించిన సంభాషణలలో వీరు యుద్ధ విరమణను గురించి మాత్రమే ఒడంబడికకు వచ్చారు.

ఫోంగ్‌శాలీ, శామ్‌నువా రాష్ట్రాలలో ప్రభుత్వాధికార పునస్థాపన, ఎన్నికల సమస్యలపై వీరు ఒడంబడిక కుదుర్చుకోలేకపోయారు.

తమ ఆధీనంలోగల రెండు రాష్ట్రాలలోను ప్రభుత్వోద్యోగుల పరిస్థితి యథాతథంగానే వుండాలనీ, ఎన్నికలకు తాము అభ్యర్థులను నియమిస్తామనీ పథెట్ లావోస్ ఉద్యమ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రతినిధులు సమ్మతించలేదు.

ఇండో-చైనాపై జెనీవాలో జరిగిన ఒడంబడికను పూర్తిగా అమలు జరపడానికి వీలుగా ఈ సమస్యలపై ఒడంబడిక కుదిర్చే బాధ్యతను ప్రస్తుతం వియాంటియేన్‌లో సమావేశాలు జరుపుతున్న రాజకీయ సలహా సంఘానికి వదలి పెట్టడానికే రెండు ప్రతినిధివర్గాలు నిర్ణయించుకొన్నట్లు కనుపిస్తుంది.

దాతృత్వానికి పరీక్ష

సాత్తూర్, అక్టోబర్ 19— నేడిక్కడ ఒక ప్రసూతి కేంద్రానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో ఆ కేంద్రంలో జన్మించిన తొలి మగశిశువుకు ఈ ఉత్సవం జ్ఞాపకార్థం ఒక బంగారపు గొలుసు బహూకరిస్తానని ఆ సభకు అధ్యక్షత వహించిన స్థానిక వణిక్ప్రముఖుడు సమధికోత్సాహంతో వాగ్దానం చేశాడు. కాని కొంతసేపయేసరికి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోడానికి ఆయన బహుమానం మొత్తాన్ని రెట్టింపు చేయవలసి వచ్చింది:

ఆనాడు ఆ కేంద్రంలో ప్రసవించిన తొలి మహిళ కవలపిల్లలను—ఇద్దరు మగవారే—కన్నది. ఈ శుభవార్త వినగానే వణిక్ప్రముఖుడు ఇద్దరు శిశువులకు చెరొక బంగారు గొలుసు బహుమతి చేస్తానని సంతోష పూర్వకంగా ప్రకటించాడు.

లూధియానా, అక్టోబర్ 20—మహాపంజాబ్ రాష్ట్రంకోసం ఆందోళన సాగిస్తున్నందుకు అరెస్టు గావించబడిన అయిదుగురు మహా పంజాబ్ ఫ్రంట్ నాయకులు జైలులో నిరశనవ్రతాన్ని ప్రారంభించినట్లు తెలుస్తున్నది.

త్రి-యూనివర్శిటీ కోర్సు

రెండు యూనివర్శిటీలు ఒకే స్కీమును అనుసరించాలని సూచన

తిరుపతి, అక్టోబర్ 17—శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ సిండికేట్ సమావేశం నిన్న వైస్ ఛాన్సలర్ శ్రీ యస్. గోవిందరాజులు నాయుడుగారి అధ్యక్షతను జరిగింది.

త్రి-యూనివర్శిటీ కోర్సులు, మూడేళ్ళ డిగ్రీ కోర్సులు ప్రవేశ పెట్టడం విషయంలో, ఆంధ్ర యూనివర్శిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ ఒకే స్కీము అవలంబించడం అవసరమని సూచించబడింది. ఒకే స్కీము అవలంబిస్తే, ఒక యూనివర్శిటీ విద్యార్థులు మరొక దానిలో చేరదలచుకుంటే వారికి చిక్కు కలగదని, లేకపోతే వారు చాలా చిక్కుపడవలసి వస్తుందని వివరించబడింది; ఇప్పుడు ఆంధ్రా యూనివర్శిటీ అనుసరిస్తున్న ప్రణాళికకు శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ అనుసరించడానికి సూచింపబడిన ప్రణాళికకు కొంత తేడావుంది.

ఉభయ విశ్వవిద్యాలయాలకు ఆమోదయోగ్యం కాగల ఒక ప్రణాళికను రూపొందించ వలసిందిగా విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ డి. యస్. రెడ్డిగారిని సిండికేటు కోరినట్టు తెలుస్తున్నది.

శ్రీ డి. యస్. రెడ్డిగారు రెండు యూనివర్శిటీలలోను సభ్యులే. నవంబర్ 12 వ తేదీని సెనేటుకు, ఎకడమిక్ కౌన్సిల్‌కు ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చెయ్యడానికి సంబంధించిన ఏర్పాట్లను గురించి సమావేశం చర్చించింది.

"గోవాలో పాకిస్తాన్‌కు ప్రాదేశిక వాంఛలు లేవు"—పాక్ రాయబారి స్పష్టీకరణ

(మన విలేకరి) కలకత్తా, అక్టోబర్ 19—

గోవాలో పాకిస్తాన్‌కు ఎట్టి ప్రాదేశిక వాంఛలు లేవని ఇండియాలో పాకిస్తాన్ హైకమిషనర్ రాజా ఘజ్నఫర్ ఆలీఖాన్ నేడిక్కడ స్పష్టంగా ప్రకటించాడు.

గోవాకు సంబంధించినంతవరకు పాకిస్తాన్ అసాధారణమైనదిగాని, అక్రమమైనదిగాని చెయ్యడం లేదనికూడా ఆయన పేర్కొన్నాడు. గోవా సమస్య పూర్తిగా ఇండియా, పోర్చుగల్‌లకు మాత్రమే సంబంధించినదని తాను భావిస్తున్నట్లు కూడా ఘజ్నఫర్ ఆలీఖాన్ ప్రకటించాడు.

కాశ్మీర్ సమస్యపై ప్రధానుల సమావేశం

కాశ్మీర్ సమస్యా పరిష్కారానికి కృషి సాగించే తలంపుతో డిసెంబర్ మాసాంతంలో భారత ప్రధాని పండిట్ నెహ్రూతో సమావేశం జరపదలచినట్లు పాక్ ప్రధాని చౌదరి మహమ్మదాలీ ప్రతిపాదించబోతున్నాడని మిస్టర్ ఘజ్నఫర్ ఆలీఖాన్ సూచించాడు.

నవంబర్ మూడవవారంలో పాకిస్తాన్‌లో కాశ్మీర్ సమస్యపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్నది. అటుపిమ్మట పాక్ ప్రధాని పండిట్ నెహ్రూకు అధికార రీత్యా పై ప్రతిపాదన చెయ్యవచ్చునని ఆశించబడుతున్నది.

కాశ్మీర్ సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కరింపబడితే ఇండియా, పాకిస్తాన్‌లు తమ వైఖరిని మార్చుకోవలసి వుంటుందని మిస్టర్ ఘజ్నఫర్ ఆలీ అన్నాడు.

"కాశ్మీర్ తన స్వాధీనంలో వున్నదనీ, ప్రజాభీష్టం ఏమైనా ఇకముందు కూడా అది తన అధీనంలోనే వుండాలనీ ఇండియా భావించే పక్షంలోనూ, కాశ్మీర్ పాకిస్తాన్‌లో అంతర్భాగం కాబట్టి అది తనకు చెంది తీరవలెనని పాకిస్తాన్ వాదించే పక్షంలోనూ ఇక ఈ సమస్య పరిష్కారం కానేకాదు" అని ఆయన పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా అన్నాడు:

"ఇండియా, పాకిస్తాన్ ప్రధానులు సంప్రదింపు కొన్నట్లయితే కాశ్మీర్ సమస్య పరిష్కారం కాగలదనే నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అయితే, కాశ్మీర్ ప్రజలు స్వయం నిర్ణయాధికారం పొంది వున్నారనే విషయాన్ని ఉభయులు ఆమోదించడం అవసరం. నిష్పాక్షికంగా వ్యవహరించగల సంస్థ ఆధ్వర్యాన స్వేచ్ఛగాను, నిష్పాక్షికంగాను ప్లెబిసైట్ నిర్వహించాలి.

"కాశ్మీర్ సమస్యా పరిష్కారంతో ఇండియా, పాకిస్తాన్‌ల మైత్రి శాశ్వతం కాగలదు.

"గత రెండు సంవత్సరాలలో ఉభయ దేశాలు తమ మధ్య సద్భావం పెంపొందడానికి కృషి చేసినవి. చరాస్తులవంటి పెక్కు సమస్యలు చక్కగా పరిష్కరించబడినవి కూడా.

"ఇప్పటికీ అపరిష్కృతంగా వున్న కాల్వ నీటి వివాదం, స్థిరాస్తుల సమస్య మున్నగువాటిని గురించి కూడా ప్రధానులు చర్చించవచ్చు."

మిస్టర్ ఘజ్నఫర్ ఆలీఖాన్ నేడు ఇక్కడకు వచ్చాడు. రెండు రోజులు నగరంలో వుంటాడు.

డాక్టర్ ప్రసాద్‌కు తిరిగి ఆహ్వానం

వచ్చే శీతకాలంలో పాకిస్తాన్ సందర్శించవలసిందని ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను పాకిస్తాన్ గవర్నర్-జనరల్ తిరిగి కోరినట్లు మిస్టర్ ఘజ్నఫర్ ఆలీఖాన్ వెల్లడించినాడని యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి వ్రాస్తున్నాడు. డాక్టర్ ప్రసాద్ ఆరోగ్యంగా వున్నట్లయితే త్వరలో పాకిస్తాన్ సందర్శించగలరనే ఆశాభావాన్ని పాక్ హైకమిషనర్ ప్రకటించాడు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి.

యూరప్‌కు గోవా ముడి ఇనుము

ఇండియా ఆర్థిక దిగ్బంధనను విఫలం చెయ్యడానికి కృషి

కార్వార్, అక్టోబర్ 19—గోవా నుంచి ముడి ఇనుము దిగుమతిని జపాన్ దాదాపు నిలిపివేసింది. అందుచేత గోవాలోని పోర్చుగీసు అధికారులు యూరోపియన్ రాజ్యాలకు ముడి ఇనుమును ఇప్పుడు అమ్ముతున్నారు.

ఈ అమ్మకాలవల్ల వచ్చే ధనాన్ని బియ్యం, చక్కెర, సిమెంటు ఇతర నిత్యజీవితావసర వస్తువులు దిగుమతి చేసుకోడానికి వినియోగించబడుతున్నట్లు కూడా గోవానుంచి వార్తలు చేరినవి.

ఇండియా విధించిన ఆర్థిక దిగ్బంధనను విఫలం చెయ్యడానికి పోర్చుగీసు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు గోవానుంచి ఇటీవల వచ్చిన సంఘ సేవకులు, విద్యార్థులు తెలియజేశారు.

పాకిస్తాన్ నుంచి గోవాకు బియ్యం ఇంకా దిగుమతి అవుతూనే వున్నదనీ, గోవాకు పంపడం కోసం పాకిస్తాన్ బర్మానుంచి బియ్యం ఖరీదు చేస్తున్నదని కూడా వార్తలు చేరినవి.

ఇది యిలా వుండగా గోవానుంచి ఇండియాకు సారా, ఇండియా నుంచి గోవాకు నూలు అక్రమంగా చేరవెయ్యబడుతూనే వున్నవట.

జపాన్ సందర్శనానికి మావో సుముఖత

—జాప్ ప్రతినిధివర్గం ప్రకటన

టోకియో, అక్టోబర్ 19— చైనీస్ రిపబ్లిక్ చైర్మన్ మిస్టర్ మావో సే-టుంగ్ జపాన్‌ను సందర్శించడానికి సుముఖతను వెల్లడించినట్లు చైనాలో మూడువారాల పాటు పర్యటించి హాంగ్‌కాంగ్‌కు తిరిగి వచ్చిన జాపనీస్ ప్రతినిధి వర్గ సభ్యులు విశదం చేశారు.

జాప్ పార్లమెంటుకు చెందిన సభ్యులతో కూడిన ఈ ప్రతినిధి వర్గంవారు పై విధంగా తెల్పినట్లు నేడు జాపనీస్ పత్రికలు ప్రకటించాయి.

తాము చైర్మన్ మావో సే-టుంగ్‌ను కలుసుకొని ఆయనతో మూడు గంటలసేపు సంభాషణలు జరిపామనీ, తనను ఆహ్వానిస్తే జపానుకు సంతోష పూర్వకంగా రాగలనని ఈ సందర్భంలో ఆయన తెలియజేశాడని వారు వివరించారు.

జపాన్‌కు రాగోరడంలో అక్కడ కమ్యూనిజం వ్యాప్తికై ప్రచారం చేయడంగాని, అల్లరులను ప్రేరేపించడంగాని తన ఉద్దేశం ఎంత మాత్రం కాదని మిస్టర్ మావో ఛలోక్తిగా అన్నాడట కూడా.

జపాన్‌తో సాధ్యమైనంత శీఘ్రంగా యథాపూర్వ స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలను పునస్థాపించుకోవాలని చైనా కోరుతున్నదని ఆయన తెల్పినట్లు కూడా ఈ వార్తలలో వివరించబడింది.

టోకియో, అక్టోబర్ 19 - పెకింగ్‌లో, స్థిరంగా వుండి వ్యవహరించే నిమిత్తం ఒక వాణిజ్య [illegible] ఏర్పాటు చెయ్యడం [illegible] జపాన్ [illegible] ప్రధాని [illegible] అన్నాడు.

పరమాణుశక్తి యుగంలో కూడా పిడకల వినియోగం

కలకత్తా, అక్టోబర్ 18— మానవకోటికి పరమాణుశక్తి హస్తగతమైన ఈ నవయుగంలో భారత దేశం ఇప్పటికీ నిప్పు కోసం పిడకలు వుపయోగించే స్థితిలోనే వున్నదని, చిత్రంగా కనిపించినా ఇది వాస్తవమని ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ వక్కాణించారు.

పారిస్, అక్టోబర్ 18—అల్జీరియాలోని ఫ్రెంచిబలాలు 2176 మంది విప్లవ కారులను హతమార్చినవనీ, 3090 మందిని ఖైదీలుగా పట్టుకున్నవనీ, 227 మందిని గాయపరిచినవనీ యిక్కడి ఫ్రెంచి అధికారులు నేడు ప్రకటించారు.

ఇదేసమయంలో 317 మంది సైనికులు నిహతులైనారనీ, 578 మంది గాయపడ్డారనీ, 28 మంది జాడతెలియలేదనీ వీరు అన్నారు.

విప్లవకారులు 106 మంది యూరోపియన్ పౌరులను పరిమార్చి, 83 మందిని గాయపరిచారని కూడా వీరు అన్నారు.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధిఅంటే, దీని పాలబడిన వారు ఆ రోజు కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం బయలు వెడలటము, ద్విరద మొదలైనవి. పీనస్ ధారమ్ అనేక సంవత్సరములు పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యువు ముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా [illegible]స్తుంది. మూడు రోజుల తర్వాత మీకు తేలిక ఉస్తుంది. దీనికి పత్యం లేదు. [illegible] అవసరంలేదు. ఇంగ్లీషులో వివరము [illegible] ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి పంపెదము.

[illegible] బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు. ప్యాకింగు పోస్టేజి ఉచితము.

[illegible] రిసెర్చి లేబరేటరీ, (A. H.) పోస్టు బాక్సు నెం. 587, కలకత్తా.

కరెన్‌లచే విద్యార్థినుల అపహరణ

రంగూన్, అక్టోబర్ 19—సాయుధులైన 40 మంది కరెన్ విప్లవకారులు దిగువ బర్మాలోని థాటన్ పట్టణ సమీపాన గల ఒక స్కూలుకు నిన్న దిగి వచ్చి 60 మంది విద్యార్థినులను అడవులకు అపహరించుకు పోయినట్లు నేడు తెలియవచ్చింది.

తక్కువ వయస్సుకల పిల్లలు 17 మందిని తదనంతరం వదలిపెసినారట. వీరు ఐదు—పన్నెండు సంవత్సరాలమధ్య వయసుకలవారు. ఒక్కొక్కరికి 500 క్యాట్‌లు (500 రూపాయలు) వంతున బహుమతి యిస్తేనే తక్కినవారిని విడుదల చెయ్యగలమనే హెచ్చరికను పంపినారట.

విరుదు కరెన్ విప్లవకారులు థాటన్ ప్రాంతంలో ఒక రైలును డైనమైట్‌తో పడగొట్టి 50 మంది కాలేజీ విద్యార్థినులను అపహరించుకుపోయారు. కరెన్ నాయకులను వివాహమాడవలసిందని, లేదా వారితోపాటు వుండవలసిందనీ బలవంతం చేసినారట.

రంగూన్, అక్టోబర్ 18—నష్ట పరిహారం చెల్లింపుల విషయంలో గత నవంబర్‌లో చేసుకొన్న నిర్ణయాలను అమలు జరపడానికి వీలుగా బర్మా, జపాన్‌లు నేడు ఒక ఒడంబడికపై సంతకాలు చేసుకొన్నవి.

కృష్ణాజిల్లా కో-ఆపరేటివ్ సెంట్రలు స్టోర్సు, లిమిటెడ్, విజయవాడ.

(No. H. 1311)

జనరల్ బాడీ మీటింగు నోటీసు

యీ సోర్సును, జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగు సొసైటీగా మార్చుటకు రిజిష్ట్రారువారు పంపిన డ్రాఫ్టు బైలాలను ఆమోదించుటకు గాను యీ స్టోర్సు జనరల్ బాడీ మీటింగు 29-10-1955 తేదీన మధ్యాహ్నం 1 గంటకు, విజయవాడలో ఆంధ్రా సెంట్రల్ కో. ఆ. బ్యాంకు భవనములో జరుగును గాన సభ్యులందరు హాజరు కాగోరడమైనది.

అన్నే రాజమన్నారు వెంకట కృష్ణారావు.

18-10-1955. ప్రెసిడెంటు.

Announcing

NEW PACKING

NONE GENUINE WITHOUT THIS BAND INTACT

ప్రకటన

కొత్త ప్యాకింగ్

(సఖ్యాతి గాంచిన మా సిద్ధ మకరధ్వజము, మకరధ్వజ ముల [illegible] 1955 [illegible] 15 [illegible] ప్రవేశ పెట బడిన కొత్త ప్యాకింగులను [illegible])

Kaviraj N. N. SEN & CO. LTD. CALCUTTA-1

టైర్‌సోల్స్ వల్ల మీరు కొత్త టైర్ మైలెజి మరల పొందడానికి కారణం ఇది



(1) గట్టి కేసింగ్స్‌నే మేము నిర్వహిస్తాము.

(2) ఖరీదు ఎంతైనా అత్యుత్తమ పరికరాలనే వాడుతాము.

(3) కొత్త రబ్బర్‌యొక్క వల్కనైజేషన్ శాస్త్రీయంగా కంట్రోల్ చేస్తాము.

(4) ఒరిజినల్ కేసింగ్ చెక్కు చెదరకుండా టైర్ సోల్స్ చేయబడును.

(5) టైరు సోల్సు చేసిన టైరు బేలన్సు కలిగి యుండును.

(6) టెన్షన్ - ట్రెడ్ చేర్చడంతో కలిగే ఫలితాలు:

(ఏ) మెత్తని పరుగు.

(బి) ఎక్కువ మైలేజ్.

(సి) పాజిటివ్ యాక్షన్ ట్రెడ్ క్లీనింగ్.

(డి) ఎక్కువ రోడు పట్టు.

టైర్‌సోల్స్

స్టేన్స్ మోటార్స్ (సౌత్ ఇండియ) లిమిటెడ్, కోయంబతూరు.

మీ రూపాయికి
పూర్తిఅయిన విలువ

సాఠే
బిస్కట్లు

- బ్రాస్‌బరీ
- గ్లూకో లేక్టిన్
- ఆరెంజ్
- యిస్ బిస్
- ప్రిన్సిస్

FBMI
FEDERATION OF BISCUIT MANUFACTURERS OF INDIA

Iris Inks
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్,
మద్రాసు-4 బెంగుళూరు-3

FOR ONE MONTH MORE
EACH GUARANTEED. 3 YEARS.
Both for 28/8



Wrist Watch Jewels fitted, fancy small size with Centre Second & Pocket Watch Railway Regulator
Both together—Rs. 28/8 only
BUT SEPARATELY THEY COST :-
Wrist Watch 25/- & Pocket Watch 13/-
MONEY REFUNDED IF DISAPPROVED
PRIMA WATCH CO. (T/2)
Post Box No. 983, Calcutta 1.

MAFFCO
మాఫ్కోను వదలకుడు
అతి శ్రేష్ఠమైన
'మీగడ తీసిన పాలపొడి'
శ్రేష్ఠతలో ఉడుగులేదని
రుజువు పరచబడినది
ప్రతిచోట లభింపగలదు
డిస్ట్రిబ్యూటర్లు:
ప్యారీ అండ్ కంపెని లిమిటెడ్
మద్రాసు.

మూత్ర పిండాలను చక్కపరుచుకోండి

మూత్ర పిండాలు మూత్రాశయాలను అబ్బులవల్ల కలిగే విపత్తులు, వెన్నుపోటు, కండరముల నొప్పులు, రాత్రిళ్లు నిద్రలేక పోవడం, బలహీనత, మోకాళ్లు వాపు తలదిమ్ము, తలనొప్పులు, పడిశెములు, మూత్రపిండాలు, మూత్రాశయాలవల్ల కలుగు బలహీనత మొదలైన అస్వస్థతలకు మీ డీలరువద్దనుండి సిస్టెక్స్ (CYSTEX) తెచ్చుకోండి. సిస్టెక్స్ (CYSTEX) 30 సంవత్సరాలనుండి లక్షలాది ప్రజలకు శాశ్వతోపశమనం కలిగించింది. సిస్టెక్స్ (CYSTEX) తప్పక గుణమిస్తుంది. లేదా ఖరీదు వాపసు చేయబడుతుంది.



ఆంధ్రా హైవేసు డిపార్టుమెంటు
చిట్టెండరు నోటీసు

1. 10-11-1955 తేదీ లక్ష్మివారం సాయంకాలం 4 (ఐ. ఎస్. టి.) గంటలవరకూ ఈ దిగువ సుధహరించినపనికి కాకినాడ హైవేసు సూపరింటెండింగు ఇంజనీయరు వారిచే సీలు వేసిన టెండర్లు తీసుకొనబడును. ఆ రోజునవే సాయంకాలం 4-15 గంటలకు టెండర్లు తెరువబడును.

2. టెండరు ఫారములు వగైరాలు పెట్టి 1కి ఇరువది అయిదు రూపాయలున్నూ, రు. 0-6-3 సేల్సుటాక్సున్నూ నేషనల్ హైవేసు డైవర్షను డివిజనల్ ఇంజనీయరు తాడేపల్లిగూడెం వారిపేరన (111 Other Remittances)కు చెల్లించిన ట్రజరీ చలానా జతపరచిన, ఈ ఆఫీసుకు దరఖాస్తు చేసిన వారికి 20-10-55 నుండి 9-11-55 వరకూ ఆఫీసు పనిచేయు దినములయందు పై రెండు దినములతో సహా టెండరు డాక్యుమెంట్లు ఇవ్వబడును. ఈ సొమ్ము ఏ పరిస్థితిలోనూ వాపసు ఇవ్వబడదు.

పని పేరు:

పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ హైవేసు నెంబరు 5 మద్రాసు, కలకత్తా రోడ్డు డైవర్షనులో "గుండుగొలనునుండి కలపర్రుగూడెం వరకూ మెటలు రోడ్డు తయారు చేయుట."

ప్రథమ దరావతు సొమ్ము రు. 6,000/-
కాంట్రాక్టు కాలపరిమితి 12 నెలలు.

సూపరింటెండింగ్ ఇంజనీర్,
(హైవేస్) ప్రథమ సర్కిలు, కాకినాడ.

రేడియో

(అక్టోబర్ 20, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు వి వరె; 7-30 మద్రాసు వరె; 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 మద్రాసు వి వరె; 1-30 మద్రాసు ఎ వరె; 1-40 (హిం. తె. వా); 4-0 వనితావాణి — తొందరపాటు: నాటిక—రచన: ముద్దంసెట్టి హనుమంతరావు; మధురా నగరిలో (రి): కాలానుగుణమైన ఆరోగ్య సూత్రాలు: చలికాలములో—డాక్టర్ ప్రసంగం; 'చెప్తా వింటారా'; సాయంత్రం: 5-30 పి. తె. సరోజా (గా); 6-0 ఉభయకుశలోపరి—శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 6-10 (రి); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి? సూర్యాస్తమయము (శ్రీనాథుడు): కావ్యపఠనము; పశువుల సంరక్షణ: పశువుల శీతకాలపు రోగములు—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం —నాటిక; 7-30 (రి); 8-0 పి. తె. సరోజా (గా); 8-30 లయచిత్రము; 9-0 (ఆం.వా); 9-15 ప్రసంగం (ఆం): 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 టి. ఎస్. బాలసుబ్రహ్మణ్యం; 8-0 విలయ విద్వాంసుడు (వే); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి—వెలిగించు కాగడా: గేయం—రచన: వేదుల సత్యనారాయణశాస్త్రి; దేవీ నవరాత్రి-నవరాత్రుల అనుభవములు, జ్ఞాపకాలు—ప్రసంగం; మీ ప్రశ్నలు, మంగళం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 అలీ మీనన్ (గా); 2-45 (రి); సాయంత్రం: 5-30 రామనాథపురం ఎ. వేణుగోపాల్ (వ); 6-0 సంగీతపాఠం (తిరుచ్చి నుండి రిలే); 6-25 రాజలక్ష్మి నారాయణన్; 7-0 (స్థూ. రి); 8-0 (రి); 8-15 శిక్కాళి ఎస్. గోవిందరాజన్; 9-15 టి. ఎస్. సుబ్రహ్మణ్యభాగవతర్—హరికథాకాలక్షేపం; 10-0 (రి): ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (స్థూ. రి); 7-25 వాద్యసమ్మేళనం; 7-30 బాలానందం—నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; 8-0 (ఆం.వా); మధ్యాహ్నం: 1-0 (స్థూ.రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె.వా); 2-0 విలయవిద్వాంసుడు (వే); 4-0 పిల్లల కార్యక్రమం (ఆం); 4-30 (రి); సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 గృహనిర్మాణ ప్రణాళికలు: పరిశ్రమలలోని కార్మికులకు—ప్రసంగం; 9-0 (ఆం. వా); 9-15 విజయవాడవలె; 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 టి. టి. సీత, కమలా రాఘవన్—నవగ్రహ నవావరణ కీర్తనలు; 7-30 ఉపద్రష్ట కృష్ణమూర్తి (గా); 7-45 అబ్దుల్ అజీజ్: తుమ్రీ, ఘజల్; 8-0 (ఆం. హిం. వా); 8-30 క్వమర్ జహాన్: గీత్, ఘజల్; 8-45 అబ్దుల్ అజీజ్: దాద్రా, ఘజల్; మధ్యాహ్నం; 12-30 (రి); 1-0 కె. ఆర్. ప్రేమ, కె. ఆర్. గోదావరి; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 తె. కుమారస్వామి: గీతావళి; 5-45 (రి); 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ — గీతావళి; తె. కుమారస్వామి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-సామాన్య వ్యాధులు- వాటి నిరోధము: మలేరియా—ప్రసంగం; వివణిపీఠి; వార్తలు,అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం; 8-0 ప్రసంగం (ఆం); 8-15 క్వమర్ జహాన్; ఘజల్; 8-30 అబ్దుల్ అజీజ్: దాద్రా, ఘజల్; 8-45 క్వమర్ జహాన్; ఘజల్, గీత్; 9-0 (ఆం. ఉ. వా); 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే): 11-0 ప్రసార సమాప్తి.

బెంగుళూరులో కొత్త రేడియో స్టేషను

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—బెంగుళూరులోని శక్తివంతమైన కొత్త రేడియో స్టేషను నవంబర్ 2 వ తేదీనుంచి ప్రసారం ప్రారంభిస్తుంది. కన్నడులకు నాటినుంచి ప్రత్యేకంగా మీడియమ్ వేవ్ కార్యక్రమ ప్రసార సౌకర్యం కొత్తగా ఏర్పాటు అవుతుంది.

ఈ కొత్త స్టేషనులో నాలుగు స్టూడియోలున్నాయి; 50 కిలోవాట్ల మీడియమ్ వేవ్ ప్రసారక యంత్రం ఒకటి. ఇతర స్టేషన్ల నుంచి కార్యక్రమాలను శ్రావ్యంగా పునః ప్రసారం చేసే ఏర్పాట్లుకూడా యిక్కడ ఉన్నాయి. కొత్త ట్రాన్స్మిటరు బెంగుళూరుకు 15 మైళ్ళ దూరంలో హోస్ కోటేవద్ద ప్రతిష్ఠించబడింది.

తమిళ, సింహళ భాషలకు సమాన ప్రతిపత్తి

కొలంబో, అక్టోబర్ 18— సింహళ, తమిళ భాషలు రెండూ సమాన హోదాగల అధికార భాషలుగా గుర్తింపబడవలెననే సర్ జాన్ కొటెలెవాలా (లంక ప్రధాని) వాదాన్ని మంత్రివర్గం, ప్రభుత్వ పక్షపు పార్లమెంటరీ వర్గం ఆమోదించినట్లు "ఆంధ్రప్రభ" విలేకరికి తెలియవచ్చింది.

ఈజిప్టుకు అవసరమైన 4,00,000 టన్నుల గోధుమను సప్లయి చెయ్యడానికి అమెరికా ఒక ప్రతిపాదన చేసినట్లు కయిరో వార్త.

ఇండియా ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు విదేశీ పెట్టుబడుల సహాయం

—సింగపూర్ సభలో శ్రీ నందా సూచన

సింగపూర్, అక్టోబర్ 19—

కొలంబో ప్రణాళిక దేశాలు అందులో సభ్యత్వంగల ఆసియా దేశాలకు వాటి దీర్ఘకాలిక ప్రణాళికల నిర్వహణకై సరాసరిగా తోడ్పడే విషయం యోచించాలని ఇండియా ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడు సూచించారు.

దీనికి ఉదాహరణగా ఆయన ఇండియా ద్వితీయ పంచవర్ష ప్రణాళికను పేర్కొన్నారు.

ఈ సందర్భంలో శ్రీ నందా ఈ విధంగా అన్నారు:

"ఇంతవరకు కొలంబో ప్రణాళిక వరంగా మా మిత్రరాజ్యాల నుంచి మేము నిర్దిష్టమైన ప్రాజెక్టులకే సహాయం పొందుతున్నాము.

"ఈ విధంగా ప్రత్యేకమైన ప్రాజెక్టులకు కాకుండా మా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వంటి కార్యక్రమాల నిర్వహణకు సహాయం చెయ్యడానికిగల అవకాశాలను పరిశీలించవలసినదనే మా మిత్ర రాజ్యాలకు నేను ఇప్పుడు సూచించగోరుతున్నాను.

"నా ఈ సూచనలో సాధకబాధకాలు అనేకం వున్నవి. అవి శ్రద్ధగా పరిశీలించబడవలసి వున్నవి. ఈ విషయాన్ని గురించి కొంత యోచన చెయ్యగలరనే నేను విశ్వసిస్తున్నాను.

"మా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక నిర్వహణకు 1,100 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడి అవసరం కావచ్చు. ఇది మొత్తం ప్రణాళిక వ్యయంలో నాలుగవవంతుకు కొంచెం హెచ్చు.

"విదేశాలనుంచి లభించగలదనుకొంటున్న పెట్టుబడి 1,100 కోట్ల రూపాయలకు చాల తక్కువగా వున్నది.

"విదేశాల ప్రయివేటు పెట్టుబడులు అయిదు సంవత్సరాల కాలపరిమితిలోను 100 కోట్ల రూపాయలుండవచ్చు ఇండియా ఈ విధమైన పెట్టుబడుల సహాయం ఇంకా ఎక్కువగా లభించాలని కోరుతున్నది.

"మా ప్రాంతాలలో బ్రిటన్ ఎక్కువగా పెట్టుబడులుపెట్టే దేశం. ఇప్పుడు కూడా బ్రిటన్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వుండగలదనే మేము ఆశిస్తున్నాము.

"అమెరికన్ పెట్టుబడిదారులకు స్వదేశంలోనే తమ పెట్టుబడులపై లాభం పొందుతూ వున్నప్పటికీ అమెరికా కూడా ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధాసక్తులు వహించగలదనే మేము ఆశిస్తున్నాము.

"ఈ ప్రాంతానికి అంతర్జాతీయ పెట్టుబడి సహాయ సంస్థ కూడా ప్రయివేటు విదేశీ పెట్టుబడుల సౌలభ్యం కలిగించగలదనికూడా మేము ఆశిస్తున్నాము.

"మా దేశంలోనే పారిశ్రామిక పెట్టుబడుల సహాయ సంస్థ నొకదానిని నెలకొల్పుకొని వున్నాము. విదేశాల పెట్టుబడులు ఈ సంస్థ ద్వారా కూడా మాకు నమకూడవచ్చు.

"ఈ చర్యలన్నిటి ఫలితంగా పంచవర్ష ప్రణాళిక గడువులోగా ప్రణాళిక నిర్వహణకు అవసరమయ్యే పెట్టుబడిలో సగం వరకైనా లభించగలదనే మేము విశ్వసిస్తున్నాము."

సంప్రతింపుల సంఘం నేటి ఉదయం జరిపిన సమావేశంలో కొలంబో ప్రణాళిక ఇండియాలో అమలు జరుపబడుతున్న విధానంపై శ్రీ నందా నివేదికను సమర్పిస్తూ దక్షిణ ఆగ్నేయ ఆసియాలలో నూతన చైతన్యం, విశ్వాసం నెలకొంటున్నదని, అయితే ఆసియా ఇంతవరకు 1937 నాటి జీవన ప్రమాణాన్ని అందుకొననే లేదని అన్నారు.

శ్రీ నందా ఇంకా ఇలా అన్నారు:

"మీ దేశంలో జనభా హెచ్చకుండా ఎందుకు కంట్రోల్ చెయ్యరని నన్ను కొందరు ప్రశ్నించారు. అయితే ఇండియాలో జనాభా పెరుగుదల ఇతర దేశాలలో జనాభా పెరుగుదల దృష్ట్యా అంత ఎక్కువకాదు. అయితే, ఇండియాలో యిప్పటి జనభా పెరుగుదలకూడా చాలా హెచ్చుగానే వున్నందున ఇండియా కుటుంబ నియంత్రణంద్వారా జనాభాను పరిమితం చేసుకొనడానికి యత్నిస్తున్నది. ఇండియాలో ఇతర దేశాలలోవలెనే కొలదిమందికి మాత్రమే తాము కోరుకొన్నవన్నీ లభిస్తుండగా అనేక మంది ఆరోగ్యానికి, విద్యకు, ఆహారానికి కటకటలాడుతున్నారు.

"వచ్చే అయిదారు సంవత్సరాలు దక్షిణ ఆగ్నేయఆసియాలకు అతి క్లిష్టమైనవి. ఈ అయిదారు సంవత్సరాలలోను తగినంత కృషి జరిగే పక్షంలో విదేశాలనుంచి తెప్పించుకొనడం అవసరమౌతున్న భారీ యంత్రాలను ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు."

పాకిస్తాన్ విదేశాంగమంత్రి మిస్టర్ హమీదుల్ హక్ చౌదురీ ప్రసంగిస్తూ తనదేశం సంపదలు అర్థికాభివృద్ధికి తగినంతగా లేదని అన్నాడు.

స్వదేశంలో పెట్టుబడి పరిస్థితి అనుకూలంగా వున్నప్పటికీ, యిటీవల సంభవించిన వరదల ఫలితంగా విదేశ వాణిజ్యంవల్ల సంపాదన దెబ్బతినవచ్చునని కూడా ఆయనఅన్నాడు.

న్యూజిలెండ్ వాగ్దానం

ఆసియాలోని ఐదుగు దేశాలలో కొలంబో ప్రాజెక్టుల నిర్వహణకు పది లక్షల పౌనులను 1955-56లో సహాయం చెయ్యడానికి న్యూజిలెండ్ నేడు వాగ్దానంచేసింది.

ప్రణాళిక గడువును పొడిగించడం విషయమై అన్ని దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినవని సమావేశ వర్గాలవారు అన్నారు.

కొన్ని దేశాలు ఎయితే లేకుండానే ప్రణాళికను పొడిగించగోరుతున్నప్పటికీ న్యూజిలెండ్ సహా నిరాకాలివ్వే కొన్ని దేశాల ప్రణాళికకు నిర్దిష్టమైన గడువు నిర్ణయించబడాలనే అభిలషిస్తున్నవని కూడా ఈ వర్గాలవారు అన్నారు.

చర్చల వెల్లడింపు

కొలంబో ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘం నేడు తన కార్యక్రమం రహస్యంగా జరిగినప్పటికీ ప్రతిప్రతినిధి యితరుల ఉపన్యాసాలను గాక తన ప్రసంగం వివరాలను మట్టుకు పత్రికా ప్రతినిధులకు వెల్లడించుకోవచ్చునని నిర్ణయించింది.

ఇండియా ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందాయే ప్రతిప్రతినిధివర్గానికి తమ తమ ప్రసంగాలను వెల్లడించుకొనే అవకాశం వుండాలని ప్రతిపాదించాడట.

జిల్లాబోర్డుల పునర్నిర్మాణ సమస్య

కాంగ్రెసుపార్టీ సంయుక్త సమావేశంలో చర్చకు రావచ్చు

కర్నూలు, అక్టోబర్ 19—రాష్ట్రంలోని జిల్లా బోర్డుల పునర్నిర్మాణ సమస్యనుగురించి నవంబర్ 2వ తేదీని విజయవాడలో జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ, ఐక్య లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీల సంయుక్త సమావేశంలో చర్చలు జరుగగలవని తెలుస్తున్నది.

జిల్లా బోర్డులను శాసన సభ్యులతో పునర్నిర్మించాలని ఐక్య లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ లోగడ నిర్ణయించింది. జిల్లా బోర్డులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తీర్మానించింది.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు నేడిక్కడ మాట్లాడుతూ, విజయవాడలో జరుగనున్న సంయుక్త సమావేశానికి ఫజల్ అలీ కమిషన్ నివేదికను పరిశీలించడ ముఖ్య ఉద్దేశమైనప్పటికీ జిల్లా బోర్డుల సమస్యను గురించి కూడా చర్చించడానికి ఈ అవకాశం వినియోగించుకొనబడుతుందని తెలిపారు.

నిర్వాసులకు వృత్తి సదుపాయాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 14—శరణార్థుల వాడలలో నివసిస్తున్న నిర్వాసులకు వృత్తి సదుపాయాలు కల్పించడానికి, అట్టి చోట్ల ప్రయోజనకరమైన పరిశ్రమలను నెలకొల్పడానికి పారిశ్రామికులకు కొన్ని సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ పునరావాస కల్పన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఫ్యాక్టరీ స్థలాలు వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించడానికి వీలుగా విక్రయించబడతాయి. లేక అద్దెకు యివ్వబడగల వీలు, విద్యుచ్ఛక్తి సరసమైన రేట్లకు సప్లయి చేయబడతాయి. పారిశ్రామికులు తమ ఫ్యాక్టరీలలో నెలకొల్పిన యంత్రాల ఖరీదులో నూటికి 50 వంతుల మొత్తం ఋణంగా యివ్వబడుతుంది. ఆ వాడలోని వీలైనంత మంది నిపుణ కార్మికులు, అర్ధ నిపుణ కార్మికులు సాధారణ కార్మికులను తమ పనిలో పెట్టుకుంటామని హామీ యిచ్చిన మీదటే పారిశ్రామికులకు యీ సదుపాయాలు కల్పించబడతాయి.

చేనేత వస్త్రాలకు గిరాకీ పెరుగుదల

అమ్మకం ఉత్పత్తికి మించిపోగల సూచన

మద్రాసు, అక్టోబర్ 10—అనేక సంవత్సరాల తర్వాత నేటికి మద్రాసు రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తికి మించి చెల్లుబడి వుండేటట్లు కనుపిస్తున్నదని చేనేత పారిశ్రామికుల సహకారసంఘం ప్రతినిధి ఒకరన్నారు.

ప్రస్తుతం నెలకు 35 లక్షల రూపాయల సరకు ఉత్పత్తి అవుతున్నదని, దీపావళి సీజన్‌కు 20 లక్షల ఖరీదు చేసే సరుకును ఉత్పత్తి చేయించడానికి కృషి జరుగుతున్నదని కూడా ఆ ప్రతినిధి అన్నారు.

దీపావళికి దాదాపు 75 లక్షల సరుకు కావలసి వస్తుందని, బహుశా మధ్యరకం దోవతులు మున్నగునవి కావలసినన్ని దొరకక పోవచ్చునని కూడా అన్నారు.

నాలుగు నెలల క్రితం 20 లక్షల సరుకు దిగుబడి వున్నందున ధరలు తగ్గించబడడమే గాక, రిబేటు కూడా ఇవ్వబడిందని దీనిలో దాదాపు ఆ సరుకు అంతా అయిపోయినట్లేనని, ఇంకా 6 లక్షల రూపాయల సరుకు వున్నదని, ఇది అంత లెక్కలోనిది కాదని అన్నాడు. ఆ ఆరులక్షల సరుకు అయిపోయేవరకు తగ్గింపుధరలు ఆ సరుకు వుండగలవన్నారు.

సహకారసంఘాలలో నవంబరు ఒకటవ తేదీనుంచి 15 వ తేదీ వరకు చేనేత వస్త్రాలు కొనేవారికి రూపాయికి రెండు అణాలు ప్రత్యేకంగా రిబేటు యివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంఘాల దుకాణాలద్వారా కాక ఇతర సరసమైన ధరల దుకాణాలలోను రూపాయికి అణన్నర రిబేటు ఇవ్వబడగలదు.

అమెరికా కొనుగోలు

మొట్టమొదటిసారిగా అమెరికా విశేషంగా చేనేతవస్త్రాలను ఎక్కువగా ఖరీదుచేస్తున్నది. ఇప్పుడు అమెరికాలో "మద్రాసు జేబు రుమాల" పేలం వెర్రిగా వున్నదట. అందుచేత ముందు 20 లక్షల రూపాయల సరుకు ఆర్డరు వచ్చిందట.

త్వరలోనే వాటి ఎగుమతికి ఏర్పాట్లు జరుగగలవు.

రంగుల లుంగీలుకూడా అమెరికాలో బాగా అమ్ముడుపోతున్నవట. ఈ రకం వస్త్రాలలో అమెరికా కొనగలవాటిలో అత్యధికభాగం మద్రాసు. ఆ. ప్రకో-ఆపరేటివ్ సొసైటీలవద్ద, మాస్టర్ వీవర్లవద్ద ఖరీదుచేయబడుతుంది.

లైసెన్సు విధానం రద్దు

మద్రాసు, అక్టోబర్ 19—మిల్లు వస్త్రాలను అమ్మే దుకాణాలవారు లైసెన్సు తీసికొని తీరాలని శాసిస్తున్న కంట్రోల్ ఆర్డరును మద్రాసు ప్రభుత్వం రద్దుచేసింది. ఇప్పుడు లైసెన్సులు తీసుకొనవలసిన అవసరం లేదని ప్రభుత్వం భావించడమే దీనికి కారణం. అయితే 1953 నాటి నూలు వర్తకుల కంట్రోల్ ఆర్డరు మాత్రం ఇంకా అమలులో వుంది.

గ్లేజ్ న్యూస్ ప్రింట్

దిగుమతికి అవకాశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 17—1955 జులై నుంచి డిసెంబర్ వరకు విదేశాలనుంచి ప్రింటింగ్ పేపర్ దిగుమతి చేసుకోడానికి లైసెన్సులు ఎవరికైతే ఇవ్వబడినవో వారు ఆ కోటాలతోనే గ్లేజ్ న్యూస్ ప్రింట్ ను కూడా దిగుమతి చేసుకొన వచ్చునని, ఇందుకు గాను ఈ కోటాలపై ఎండార్స్‌మెంట్లు కూడా పొంద నవసరంలేదని వివరిస్తూ ఇండియా ప్రభుత్వం నేడొక ప్రకటన చేసింది. ఈ ప్రకటన గజెట్‌లో కూడా ప్రకటించబడింది.

త్రాగిన నేరానికి కర్నూలులో నలుగురి అరెస్టు

కర్నూలు, అక్టోబర్ 18—డిప్యూటీ ప్రొహిబిషన్ ఆఫీసర్ శ్రీ ఎన్. కె. కృష్ణస్వామి, ప్రొహిబిషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. శ్యామరావు, గత ఆదివారంనాడు కర్నూలులోని ఎర్రబురుజు, కామెల, వొడ్డెగేరి ప్రాంతాలలో సోదాచేసి త్రాగివున్న నేరానికి నలుగురిని అరెస్టు చేశారు. ఏడు గాల్యనుల దొంగసారాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేయబడిన వ్యక్తులపై చార్జిషీటు దాఖలు చేయబడింది. స్టేషనరీసబ్-మేజిస్ట్రేట్ ఈ కేసు విచారిస్తారు.

విదేశీ వ్యాపారాభివృద్ధి

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక జయప్రద నిర్వహణకు అవసరమని శ్రీకర్మార్కర్ హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 19—

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలు జరిగే కాలంలో విదేశాలకు ఎగుమతుల కంటె దిగుమతులు ఎక్కువ కాగలవు కనుక, విదేశ మారకంలో సాలీనా 80 నుంచి 100 కోట్లదాకా లోటు రావచ్చునని వాణిజ్య శాఖామంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ నేడు వెల్లడించాడు.

ఆల్ ఇండియా రేడియో కేంద్రం విదేశ వాణిజ్యం గురించి ఏర్పాటు చేసిన ప్రసంగాలలో మాట్లాడుతూ, విదేశాలనుంచి రాగల సహాయాన్ని లెక్కలోనికి తీసుకున్న తర్వాత కూడా, ద్వితీయ ప్రణాళిక కాలంలో దిగుమతులు అత్యధికంగా వుండగలవు కనుక ఎగుమతులను అధికతరం చేయడానికి విశేషంగా శ్రమించవలసి వున్నదనికూడా శ్రీ కర్మార్కర్ అన్నాడు.

అప్పుమీద ఎగుమతి చేసేవారికి హామీ నిచ్చే పద్ధతిని అమలుజరపడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇలాంటి పద్ధతులు అనేక దేశాలలో కలవని, ఎగుమతి వ్యాపారం చేసే వారికి నష్టం కలగకుండా తగిన హామీ నివ్వడమే దీని ముఖ్యోద్దేశ్యమనికూడా ఆయన అన్నాడు.

ఎగుమతి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నదని వివరించాడు.

పొగాకు, మైకా, షెల్లాక్, చర్మంతో తయారు చేయబడిన వస్తువుల ఎగుమతిని ప్రోత్సహించేందుకై సలహా సంఘాలను స్థాపించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. ప్రస్తుతం నూలు వస్త్రాలు, సిల్కు వస్త్రాలకు, యంత్రాలకు ప్లాస్టిక్ వస్తువులకు, జీడిపప్పు, మిరియాలకు ఇప్పుడు ఈ ఎగుమతి సలహా సంఘాలున్నవి.

కొత్త మార్కెట్లను సాధించడమేగాక కొన్ని కొన్ని దేశాలకు కొత్తగా సరుకులను ఎగుమతి చేసే విషయం కూడా ఆలోచించవలసి వుంటుందని, ప్రస్తుతం ఎగుమతి వ్యాపారంలో నూటికి 50 వంతులదాకా తేయాకు, జనపనార వస్తువులు, నూలువస్త్రాలు వున్నవని, ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం వస్తువులలో నూటికి 50 వంతుల దాకా ఇంగ్లండు, అమెరికాలకు మాత్రమే ఎగుమతి అవుతున్నవని అన్నాడు.

అందువేత ఇతర దేశాలకు ఎగుమతి అవకాశాలను పరిశీలించవలసి వున్నదన్నారు.

ప్రస్తుతం ఇండియాకైన ఇండియన్ వస్తువులకైన విదేశాలలో సన్నిహితం గలదని మామూలుగా ఎగుమతి అవుతున్న వస్తువులు మాత్రమే గాక కుట్టు మిషన్లు మున్నగు కొన్ని యంత్ర పరికరాలు ఇప్పుడిప్పుడే ఎగుమతి అవుతున్నవని అన్నాడు.

ద్వితీయ ప్రణాళిక కాలంలో ఎగుమతులు పూర్తిగా పెరిగి, మన దేశాభివృద్ధికి అవసరమైన భారీ యంత్ర సామగ్రిని దిగుమతి చేసుకోడానికి వసతి లభించగలదని తానాశిస్తున్నానని కూడా మిస్టర్ కర్మార్కర్ అన్నాడు ఎగుమతి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం చేతనైనదంతా చేయగలదని వివరిస్తూ, అయితే చేయగలిగింది ఎక్కువ వుండదని. వాణిజ్యవేత్తలు విశేషంగా శ్రమించి ఎగుమతి వ్యాపారాన్ని అభివృద్ధి చేయవలసి వుంటుందని కూడా హెచ్చరించాడు.

వేతనాల చెల్లింపు చట్టం సవరణ

ఇంకా కొన్ని పరిశ్రమలకు వర్తింపజేయడానికి అనువుగా

(మనప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 18—వేతనాల చెల్లింపు చట్టాన్ని యింకా పెక్కు వర్తక, వాణిజ్యసంస్థలకు వర్తింపజేయడానికి అనువుగా ఆ చట్టాన్ని సవరించడానికి ఇండియా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

భవనాల నిర్మాణం, కంట్రాక్టు కంపెనీలలో పనిచేసే కార్మికులకు, మోటారు రవాణాలో సరుకులు చేరవేసే సర్వీసులలో పనిచేస్తున్న వారికి ఈ చట్టాన్ని వెంటనే వర్తింపజేయాలన్న ప్రతిపాదన ప్రస్తుతానికి ఆలోచనలో కలదట. ఫ్యాక్టరీ కార్మికులు, రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, గనులు, తోటలలో పనిచేసేవారికి మాత్రమే ఈ చట్టం ప్రస్తుతానికి వర్తిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు తాముకోరిన పారిశ్రామిక సంస్థకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేసే అధికారాన్ని కల్పిస్తున్నది కూడా.

ఈ చట్టానికి ప్రస్తుతం ఉద్దేశిస్తున్న సవరణలో, ప్రావిడెంటు ఫండు కింద మినహాయింపజేయదగు మొత్తాలను కూడా పేర్కొని, వేతనాల చెల్లింపును క్రమబద్ధం చేయడానికి ఏర్పాట్లు చేయదలచారు కూడా.

అస్సాం కొండజాతి ప్రాంతాల అభివృద్ధి

షిల్లాంగ్, అక్టోబర్ 18—అస్సాం ముఖ్యమంత్రి శ్రీ బిష్ణురామ్ మేధీ నేడిచ్చట జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను రాష్ట్ర ప్రజలందరూ అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. కొండజాతుల ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం కొండజాతుల శ్రేయస్సుకే భంగకరమని అన్నారు. దేశ విభజనవల్ల వచ్చినన్ని ఆర్థికపు చిక్కులు రాష్ట్ర విభజనవల్ల కూడా రాగలవని హెచ్చరించారు. కొండజాతుల ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం మూడుకోట్లు ఖర్చు పెడుతున్నదని కూడా అన్నారు. ఖాసీ కొండల జిల్లా కౌన్సిల్ తగిన అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడంలేదని ఆరోపించారు కూడా.

తండ్రి ఒడినుంచి తప్పి, సముద్రంలో పడ్డ బాలిక

బొంబాయివద్ద అతివిషాద సంఘటన

బొంబాయి, అక్టోబర్ 19—"సబర్మతి" అనే సింధియా ప్యాసింజర్ నౌకలో కచ్ మాండ్విసుంచి బొంబాయికి తన తండ్రితో పాటు వస్తున్న ఒక నాలుగేండ్ల బాలిక గత రాత్రి ఓడ అంచున వుండగా పడిపోయి అరేబియన్ సముద్రంలో మునిగిపోయినట్లు భావించబడుతున్నది.

నావికులు దాదాపు రెండుగంటలసేపు బాలికకోసం సముద్రంలో గాలించినారనీ, ఆమె కనపడక పోయేసరికి ప్రయత్నం విరమించుకొన్నారనీ నౌక కెప్టెను జె. ఆర్. డి. సిల్వా నేడు తెలియజేశాడు.

బాలిక తన చేతులనుంచి జారిపోయి, సముద్రంలో పడినట్లు ఆమె తండ్రి హన్సరాజ్ మెస్త్రి తనకు చెప్పినట్లు కూడా కెప్టెను పేర్కొన్నాడు.

బొంబాయి తీరంలోని దీపాలను చూస్తూ వుండగా మైకం కమ్మినట్లయినదనీ, అప్పుడు పిల్లను గట్టిగా పట్టుకోలేక పోయాననీ హన్సరాజ్ మెస్త్రి అన్నాడట.

ఈయనతోపాటు ఈయన తల్లి కూడా ఓడలో ప్రయాణం చేస్తున్నది. మనుమరాలు సముద్రంలో పడిపోవడం మొట్టమొదట చూచినది ఈమేనట. ఈమె బిగ్గరగా అరచినదనీ, ఇనుప కమ్ములు దాటి సముద్రంలో పడబోతున్న తన కుమారుని రక్షించడంకోసం ఆమె హుటాహుటిగా వెళ్ళినదనీ తెలుస్తున్నది.

నౌక కెప్టెను, ఉన్నతాధికారులు ఈ దుస్సంఘటనపై ప్రాథమిక విచారణ జరిపారు. నౌక బొంబాయి చేరేవరకు మెస్త్రీని ఒక కంట కనిపెట్టవలసిందిగా కెప్టెను ఉత్తరువు చేశారు. నౌక బొంబాయి చేరిన పిమ్మట హార్బరు పోలీసులు ఆ విషాద సంఘటనపై దర్యాప్తు జరిపే బాధ్యత తీసుకొన్నారు.

ఇటలీ రాయబారి

న్యూఢిల్లీ, అక్టోబరు 19—ఇండియాలో ఇటలీ రాయబారిగా డాక్టర్ పాలో కోర్టెస్ నియమించబడినట్టు ఇండియా ప్రభుత్వం విదేశాంగశాఖ నేడు ప్రకటించింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15—అధికార యాత్రా నిర్వహణ సంఘాల అంతర్జాతీయ యూనియన్ దశమ సర్వసభ్య సమావేశం న్యూఢిల్లీలో 1955 అక్టోబర్ 19 నుంచి 25 వరకు జరుగుతుంది. ఆ సందర్భంలో, యీ క్రింద పేర్కొనబడిన పోస్టాఫీసులలో అన్ని పోస్టు కార్డులమీద, కవర్లమీద, అక్టోబరు 19 నుంచి 25వ ప్రత్యేక తపాల ముద్ర వేయబడుతుంది. ఆ పోస్టాఫీసుల పేర్లు:—శ్రీనగర్, సిమ్లా, ఢిల్లీ, న్యూ ఢిల్లీ, లక్నో, పాట్నా, కటక్, కలకత్తా, షిల్లాంగ్, జైపూర్, ఇండోర్, నాగపూర్ బొంబాయి, హైదరాబాద్ (దక్కన్) మద్రాసు, కర్నూలు, త్రివేండ్రం.

భారత ప్రభుత్వ-రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన యాత్రిక వ్యవహారాల విభాగం వారి చిహ్నంగా పెట్టుకొన్న అజంతా కుడ్యచిత్రం ఆ తపాల ముద్రలో చేర్చబడుతుంది.



క్రీడాలోకం

"సి. కె." గౌరవార్థం ఇండోర్‌లో క్రికెట్ పోటీ

ఇండోర్, అక్టోబర్ 19—అక్టోబర్ 31 వ తేదీని షష్టిపూర్తి జరుపుకొంటున్న "క్రికెట్ కింగ్" కర్నల్ సి. కె. నాయుడు గౌరవార్థం ఇండోర్‌లో హోల్కార్ ఎలెవెన్‌కు, ప్రసిద్ధులైన ఆటగాళ్ల వుండగల టీముకు పోటీ ఏర్పాటుచేయబడుతున్నది.

పోటీ నిర్వహణకు ఒకకమిటీని, ఇండియా క్రికెట్ కంట్రోల్‌బోర్డు స్థాపించిన "సి. కె. నాయుడు షష్టి" నిధులకు చేకరించడానికి మరొక కమిటీని మధ్యభారత్ క్రికెట్ అసోసియేషన్ నియమించింది. క్రికెట్ పోటీపై వచ్చే ఆదాయం, ఇతర వసూళ్ళు కేంద్రనిధికి సమర్పించబడుతవి.

పొట్టి శ్రీరాములు ఫుట్‌బాల్ పోటీలు

వివిధ ఘట్టాలకు తేదీల నిర్ణయం

రాజమండ్రి, అక్టోబర్ 19—డిసెంబర్ 5 వ తేదీ నుంచి ఇక్కడ జరుగనున్న శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ క్లబ్బు ద్వితీయ వార్షిక (గోల్డ్ కప్) ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొనగోరువారు నిర్దిష్టమైన దరఖాస్తు ఫారములను పూర్తిచేసి, రుసుముతో సహా అక్టోబరు 31 వ తేదీలోగా పంపవలెనని నేడిక్కడ ప్రకటించబడింది. నవంబర్ 12 వ తేదీన "డ్రా" వేయబడుతుంది.

ఇతర వివరాలు దిగువ చిరునామావద్ద లభించగలవు:

శ్రీ ఎస్. భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ క్లబ్, రాజమండ్రి.

ఏరుటి పోటీలలో బెంగుళూరు బ్లూస్ (బెంగుళూరు) టీము ప్రథమ స్థానం, స్పోర్ట్స్‌మన్ క్లబ్బు టీము (విశాఖపట్టణం) ద్వితీయ స్థానం సంపాదించిన విషయం పాఠకులకు విదితమే.

పొట్టి శ్రీరాముల మెమోరియల్ క్లబ్‌వారు ద్వితీయ వార్షిక పోటీలను రాజమండ్రిలో 1955 డిసెంబర్ 15 వ తేదీనుంచి జరుపుకొనడానికి అనుమతి యిచ్చినట్లు ఆంధ్రరాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీ దేవరకొండ రామమోహనరావుగారు ప్రకటిస్తున్నారు.

డ్యూరాండ్ కప్పు ఫుట్‌బాల్ పోటీలు

[illegible] అక్టోబర్ 19—అక్టోబర్ ... వ తేదీనుంచి నవంబర్ 18 వ తేదీ ...కు స్థానిక మునిసిపల్ స్టేడియమ్‌లో జరుగనున్న 68 వ డ్యూరాండ్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో 87 టీములు పాల్గొంటవి. మొత్తం 68 టీములు ప్రవేశం కోరగా 87 కు మాత్రం ప్రవేశ మివ్వబడింది.

విడుదీ కప్పును హైదరాబాద్ పోలీసులు గెలుచుకొన్నారని. హిందూస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ (బెంగుళూరు) టీము ద్వితీయ స్థానం పొందినదని "ఆంధ్రపత్రిక" పాఠకులకు విదితమే.

ఒంగోలులో టేబుల్ టెన్నిస్ పోటీలు

ఒంగోలు, అక్టోబర్ 18—

ఒంగోలు ఓపెన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ద్వితీయ వార్షిక పోటీలు ఒంగోలు పి. వి. ఆర్. మునిసిపల్ సెకండరీ స్కూలులో సి. వి. యన్. షీల్డింగ్ యాజమాన్యమున నిన్న ప్రారంభించబడినవి. నాన్ మెడలిస్టు సింగిల్సు సెమిఫైనల్‌కు వచ్చినవి. ఈ సాయంకాలంనుంచి సీనియర్ సింగిల్సు, డబుల్సు ప్రారంభించబడుతవి.

కాకినాడ, గుంటూరు, రేపల్లె పట్టణముల నుంచి పోటీదారులు వచ్చినారు.

ఫలితములు:—

నాన్‌మెడలిస్టు సింగిల్సు:

కె. భాస్కరరావుగారు సి. రామారావు గారిని ఓడించారు. స్కోరు 21-7, 21-13, 21-8 పాయింట్లు.

పి. విఠల్‌గారు యం. రాజారావుని ఓడించారు. 10-21, 21-16, 10-21, 21-17, 28-26.

పి. తిలక్‌గారు. సి. విశ్వేశరశాస్త్రిగారిపై గెలుపొందారు 21-13, 21-15, 17-21, 23-21.

సి. ఆర్. బ్రహ్మానందంగారు, సి. హెచ్. చెన్నయ్యగారిని ఓడించారు. 21-8, 21-8, 21-8.

సి. వి. రామన్‌గారు. పి. సింగయ్యగారిని ఓడించారు. 21-11, 21-11, 21-18.

జి. శివరాంగారు. పి. రంగయ్యగారిపై గెలిచారు. 21-10, 21-18, 21-8.

ఎ. రాధాకృష్ణమూర్తిగారు, కె. వెంకటేశ్వరరావుగారిపై గెలుపొందారు. 21-15, 21-12, 12-21, 25-23.

క్వార్టర్ ఫైనల్సు:

కె. భాస్కర్‌గారు సి. ఆర్. బ్రహ్మానందంగారిని ఓడించారు. 21-8, 21-6, 21-6.

సి. ఆర్ [illegible] 21-16, 16-21, 21-7, 21-21, 21-18.

[illegible] 21-11, 21-12, 21-12. (మ. వి.)

ఓవెన్స్ విరాళం

[illegible]

'ఒరిస్సా ఆంధ్రులకు అన్యాయం'

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై విమర్శ

బరంపురం, అక్టోబర్ 15—ఫజల్ అలీ కమిషన్ నివేదికపై అఖిల ఒరిస్సా ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ జన్నెం వెంకట రమణమూర్తిగారు ఇలా వ్రాస్తున్నారు:—

"సైమన్ కమిషన్ వచ్చినప్పుడు దానిని బహిష్కరించినందుకు ఆంధ్రులకు కావలసిన శిక్ష ఇదే అన్నట్లు ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు నిరూపిస్తోంది. ఒరిస్సాలో వున్న ఆంధ్రప్రాంతాలను ఆంధ్రలో చేర్చడానికి వార్ కమిషన్ సమ్మతించింది. ఒరిస్సాలోనున్న ఆంధ్రులు చాలా బాధలు పడుతున్నారని వెల్లడించినప్పటికీ ఫజల్ అలీ కమిషన్ చెవిని పెట్టింది. ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఒరిస్సాలోనున్న యావన్మంది ఆంధ్రులకు తీరని అన్యాయం కలిగించింది. ఆంధ్ర ప్రభుత్వం, అసెంబ్లీ సభ్యులు, ఆంధ్ర కాంగ్రెస్ కమిటీలు సమైక్యంగా కృషిచేసి ఒరిస్సాలోని ఆంధ్రులకు జరిగిన ఈ అన్యాయాన్ని తొలగించడానికి ప్రార్థిస్తున్నాను."

ఒరిస్సా సరిహద్దులు

కటక్, అక్టోబర్ 19— టౌన్‌హాలు ఆవరణలో నేటి సాయంకాలం జరిగిన సర్వసభ్యసభలో ఒరిస్సా సరిహద్దుల విషయంలో ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు అన్యాయంగాను, అసంతృప్తికరంగాను వున్నవని ఖండిస్తూ తీర్మానించేయబడింది స్వామీవిచిత్రానందదాస్ (కాంగ్రెసు) అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో అనేక మంది అసెంబ్లీ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, పురప్రముఖులు పాల్గొన్నారు.

ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలను, ముఖ్యముగా బీహారులోని సరైకాల్, ఖర్సవాన్ ప్రాంతాలను ఒరిస్సాలో విలీనం చేయుంచడానికి పార్లమెంటు సభ్యులు కృషిచేయాలని ఈ సభలో తీర్మానం జరిగింది.

సరిహద్దు సంఘం కావాలని శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి ప్రకటన

విజయవాడ, అక్టోబరు 18— హైదరాబాదు, మైసూరు, మద్రాసు, మధ్యప్రదేశ్‌లలోని తెలుగు భాషా ప్రాంతాలు ఆంధ్రలో విలీనమగువరకు విశాలాంధ్రోద్యమం సాగుతూనే వుంటుందని ఆంధ్ర ప్రజాపార్టీ నాయకుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు నిన్న నుయిక్కడ చెప్పారు. అందువల్లనే సరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంఘాన్ని నియమించాలని సూచించారు కూడా. (మ.వి.)

మత, ధర్మ సంస్థల ఈనాముల స్వాధీనం

పరిహారాన్ని వార్షికంగా ఇవ్వడానికి ప్రభుత్వం యోచన

కర్నూలు, అక్టోబరు 18—ఈనాముల రద్దువల్ల అవి ఇవ్వబడ్డ మత, విద్యా, ధర్మ సంస్థల నిర్వహణకు అటంకం కలుగకుండా అవకాశం కల్పించే ఉద్దేశంతో ఎస్టేట్ల రద్దు చట్టాన్ని సవరించడానికి ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిందని నేడు రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు వెల్లడించారు.

"ఇప్పుడున్న చట్టం క్రింద వశపరచుకొన్న ఎస్టేట్లకు పరిహారాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లించాలి. మత, విద్యా, ధర్మ సంస్థలకు ఇవ్వబడ్డ ఈనాములను వశపరచుకుంటే వాటికి కూడా పరిహారాన్ని చెల్లించాలి. ఒక్కసారిగా పరిహారాన్ని చెల్లించివేస్తే. అది త్వరలోనే ఖర్చయిపోయి, ఆయా సంస్థల నిర్వహణ ఆగిపోవచ్చు. ఈ ప్రమాదం లేకుండా, ఆయాసంస్థల నిర్వహణ నిరాటంకంగా కొనసాగేటందుకు వీలుగా పరిహారాన్ని వార్షికంగా చెల్లించడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నది" అని శ్రీ చంద్రమౌళిగారు వివరించారు.

ఈ విషయాన్ని గురించి ప్రభుత్వం ఇంకా సూక్ష్మంగా పరిశీలించడానికి వీలుగా రాష్ట్రంలో అటువంటి ధర్మసంస్థలు ఎన్నిగలవో, వాటి ఆదాయాలకు మూలాధారాలు ఏమిటో వివరాలను తెలుపవలసిందిగా రెవిన్యూ బోర్డు కోరబడగలదని ఆయన అన్నారు.

ఇండియా, బర్మాలలో అమెరికా రాయబారి పదవిని నిర్వహించి "రాయబారి నివేదిక" అన్న గ్రంథాన్ని ప్రచురించిన చెస్టర్ బౌల్స్ "శాంతికి కొత్త పరిధులు" అన్న మరొక గ్రంథాన్ని వ్రాశారు. కొత్త ఎత్తులను ఎదుర్కొనడానికి అమెరికా ఎలావ్యవహరించాలన్న విషయమై ఆయన ఇందులో వివరించారు.

విమానంలో టోకియోనుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడనుంచి ఆయన హాంగ్‌కాంగ్‌కు బయలుదేరుతారు.

ఇతర వార్తలు

[illegible]

ముఖ్యమంత్రుల సభలో బళ్లారి సమస్య చర్చకు రాదా?

ఏమో తనకు తెలియదని మైసూరు అసెంబ్లీలో శ్రీ హనుమంతయ్యగారి ప్రకటన

మొన్న శ్రీ గోపాలరెడ్డిగారితో కూడా తాను ఈ విషయం చర్చించలేదని వివరణ

మైసూరు, అక్టోబర్ 19—

"వచ్చే ముఖ్యమంత్రుల సమావేశంలో బళ్ళారి సమస్య చర్చించబడగలదా" అన్న ప్రశ్నకు నేడు మైసూరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య సమాధానం చెబుతూ, ఆవిషయం తనకు సరిగా తెలియదన్నారు.

బళ్ళారిలోని మూడు తాలూకాలనుఆంధ్రకు బదిలీ చెయ్యడానికి రాష్ట్ర పునర్నిర్మాణ కమిషన్ సిఫారసు చేయవచ్చునన్న వార్త పత్రికలలో చూడగానే, ఆ తాలూకాలను మైసూరులోనే వుంచాలని కోరుతూ కమిషన్ అధ్యక్షుడికి (ఫజల్ అలీకి) ఒక ఉత్తరం వ్రాయబడిందని ముఖ్యమంత్రి ఒక ప్రశ్నకు వ్రాతమూలకంగా జవాబిచ్చారు.

ఆ లేఖను వ్రాసిన వారు రాష్ట్రప్రభుత్వమా ముఖ్యమంత్రియా అని శ్రీ ఇమాం అడగ్గా. ఈ విషయం సాకల్యంగా ఇదివరకే చర్చించబడిందని ముఖ్యమంత్రి అన్నారు.

ఆ లేఖను వ్రాసింది. ప్రభుత్వమో, ముఖ్యమంత్రో చెప్పితీరాలని శ్రీ ఇమాం పట్టుపట్టారు. నోటీసు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. జవాబు చెప్పవలసిందిగా స్పీకర్ ఆదేశించగా "ప్రభుత్వం" అని ముఖ్యమంత్రి జవాబిచ్చారు.

అది ప్రభుత్వం ఏకగ్రీవామోదంతో వ్రాసిన లేఖేనా అని ప్రశ్నించగా, అది ప్రభుత్వం వ్రాసిన లేఖ అని, ఏకగ్రీవమా, కాదా అన్నప్రశ్నే ఇక్కడ లేదని ముఖ్యమంత్రి అన్నారు. బళ్లారిని మైసూరులోకి ఆహ్వానిస్తూ పూర్వం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని, ఆ తీర్మానం అలా నిలిచి వున్నంత కాలం ప్రభుత్వం దాని విషయంలో చేసే ప్రతిపనీ ఏకగ్రీవమనే చెప్పవలసివుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

కమిషన్ నివేదిక ప్రతులు సభ్యులకు అందజేయబడగలవని, దానిపై అసెంబ్లీ అభిప్రాయం ఒక పక్షం రోజులలో కోరబడవచ్చునని ఆయన అన్నారు.

వచ్చే ముఖ్యమంత్రుల సమావేశంలో బళ్లారి సమస్య వస్తుందో రాదో చెప్పలేనని ఆయన అన్నారు. ఇండియా ప్రభుత్వానికి బళ్లారి విషయంలో ఒక మెమొరాండం పంపించబడింది కాబట్టి, ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని ఎత్తుతారా అని ప్రశ్నించగా అక్కడ ఆ మెమొరాండం ప్రతికటి తీసుకొగలనని శ్రీ హనుమంతయ్య అన్నారు.

ప్రభుత్వం బళ్లారి సమస్యను మాత్రమే తీసుకుని, కర్ణాటక రీకరణ సమస్యను వదలేసిందేమి అని ప్రశ్నించగా, "బళ్లారి సమస్య వివాదగ్రస్తంకాదు కాబట్టి" అని ఆయన సమాధానం ఇచ్చారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి రోగిర బెంగుళూరు వచ్చినప్పుడు ఆయనతో బళ్ళారి విషయం చర్చించారా అని శ్రీ గోపాల గౌడ ప్రశ్నించగా, "లేదు" అని ముఖ్యమంత్రి జవాబిచ్చారు.

బళ్లారిని ఆంధ్రకు మార్చడం గురించి ఒక ప్రకటన చేసిన తరువాతనేగదా ఆయన (శ్రీ గోపాలరెడ్డి) బెంగుళూరు వచ్చింది. అని అడగ్గా "అవును" అని శ్రీ హనుమంతయ్య జవాబిచ్చారు.

తుంగభద్ర బోర్డు సరిగా పనిచెయ్యకపోవడమే బళ్లారి తాలూకాలను ఆంధ్రకు మార్చడానికి కారణమనడం సరికాదని, అది కేవలం ప్రచారం మాత్రమేనని, తుంగభద్ర బోర్డు సరిగానే పనిచేస్తున్నదని ఆయన అన్నారు. బళ్ళారిగురించి మైసూరు ప్రభుత్వం కమిషన్‌తో బలంగా వాదించలేదనడం కూడ వట్టి ప్రచారమే నన్నారు.

లేఖ వివరాలు

రాష్ట్ర పునర్నిర్మాణ కమిషన్ అధ్యక్షునికి మైసూరు ప్రభుత్వం వ్రాసినట్లు నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య చదివి వినిపించిన లేఖ వివరాలు ఇవి.

"బళ్ళారి నగరాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చివేయడానికి మీ కమిషన్ సిఫారసు చెయ్యగలదన్న వార్తలు కొన్ని పత్రికలలో వెలువడడం దురదృష్టకరం, ఈ వార్తలు అనవసరమైన ఉద్రేకాలను, వాదోపవాదాలను రెచ్చగొట్టాయి. ఈ విషయంలో మైసూరు ప్రభుత్వం వుద్దేశాన్ని స్పష్టం చెయ్యడానికే ఈ లేఖ వ్రాస్తున్నాను.

"బళ్లారి జిల్లాలోని ఏడు తాలూకాలు, బళ్ళారినగరము మైసూరులో చేర్చివెయ్యబడ్డాయి. అంతటితో ఈ విషయం పరిష్కారమైపోయింది. బళ్ళారిలో విడవకుండా ఆందోళన సాగిస్తున్న ఆంధ్రులు కొద్దిమంది వున్నమాట నిజమే ఈ ఆందోళన కూడా బళ్ళారిలోని తెలుగు మాట్లాడే ప్రజల మద్దతును చాలవరకు పోగొట్టుకొన్నది. అందువల్ల పరిష్కారమైన సమస్యలను మళ్ళీ త్రవ్వి పైకితీయడం వివేకంకాదని మీకువిన్నవింప గోరుతున్నాను

"తుంగభద్ర ప్రాజెక్టు మొత్తం ఆంధ్రకు ఇచ్చివేయాలని కొంతమంది ఆంధ్రరాష్ట్రవాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ...

...దింది. కాగా, మైసూరు రాష్ట్రంపై వేయబడుతున్న ఆరోపణలకు విలువ ఇవ్వవద్దని మిమ్ము కోరుతున్నాను."

విరామ తీర్మాన ప్రతిపాదన త్రోసివేత

బళ్లారిలో రైతు పట్టాలను పీకివెయ్యడం మొదలైన విద్రోహకర చర్యలు జరుగుతుంటే వాటిని ప్రభుత్వం అరికట్టలేక పోతున్నదని, ఈ పరిస్థితిపై అత్యవసర చర్చ జరపాలని నేడు శ్రీ వి. అంజనేయ నోటీసు ఇచ్చిన విరామ తీర్మానానికి స్పీకర్ అనుమతి నిరాకరించారు. ఈ విషయం సాధారణ పరిపాలనా కార్యక్రమానికి సంబంధించిందేగాని, అత్యవసరమైనట్టిదికాదని స్పీకర్ అన్నారు.

బళ్లారి ప్రాంతం కన్నడిగులు

శ్రీ హెచ్. రామలింగారెడ్డిగారి విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 18—అదోని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ హెచ్. రామలింగారెడ్డిగారు. బళ్లారి, సిరిగుప్ప, హోస్పేట తాలూకాలు ఆంధ్రలో చేర్చాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసినందుకు హర్షాన్ని ప్రకటిస్తూ. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హుబ్లీ, ధార్వార్ కర్నాటక నాయకులు, 1953 అక్టోబర్‌నుంచి అక్రికంగా బళ్లారి పట్టణం పొందిన నష్టం సంగతి తెలియదని అన్నారు. కోలారు జిల్లాను కర్నాటకలో చేర్చడానికి చూపిన కారణాలను విస్మరించి బళ్లారిని కూడా కోరరాదని కర్నాటక నాయకులకు విజ్ఞప్తిచేశారు.

ఆంధ్రలో చేరగల బళ్లారి ప్రాంతాల కన్నడిగులు తమ భవిత్వాన్ని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తగిన రక్షణలు కలిగించగలమని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు వాగ్దానం కూడా చేసివున్నారని వివరించారు. కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా ఆందోళన చేయదమనేది ఆలోచనలేని పని కాగలదని కూడా హెచ్చరించారు (మ. వి)

విశాలాంధ్ర మహాసభ

ఆహ్వాన సంఘం నియామకం

రాజమండ్రి, అక్టోబర్ 18— ఫజల్ అలీ కమిషన్ నివేదికను గురించి చర్చించి సత్వరమే విశాలాంధ్రలో చేర్చవలసిన ప్రాంతాలను నిర్ణయించడానికి ఈ నెల 29 వ తేదీని ఇక్కడ విశాలాంధ్ర మహాసభను జరపడానికి దిగువ పేర్కొన్న వారితో ఆహ్వానసంఘం నిన్న సాయంకాలం ఏర్పాటు చెయ్యబడింది.

శ్రీ క్రొవ్విడి లింగరాజుగారు చెయిర్మన్: శ్రీయుతులు టి. రామశేషు, పాలకోడేటి సూర్య ప్రకాశరావు, ఎం. వి. శాస్త్రిగారలు కార్యదర్శులు.

శ్రీయుతులు కొల్లూరి సూర్యప్రకాశరావు, శ్రీ సమయమూరి పోతురాజు, (పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు). ఎం. వి. సోమసుందరం (ఆంధ్ర జాతీయ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు), నిడమర్తి వెంకటనరసింహం, పోతుల వీరభద్రరావు (మునిసిపల్ వైస్ చైర్మన్), ఇన్నమూరి చెంచయ్య (మునిసిపల్ వైస్ చైర్మన్), ఆనాల వెంకటప్పారావు (రాజమండ్రి వాణిజ్య మండలి ఉపాధ్యక్షుడు), నాగవరపు శేషగిరిరావు (గౌతమీ వాణిజ్యమండలి అధ్యక్షుడు), తేతలి లక్ష్మీనారాయణరెడ్డి (ఎం. ఎల్. ఏ.), నడింపల్లి రామభద్రరాజు (ఎం. ఎల్. ఏ.), ఉడతా శేషగిరిరావు, తలపర్తి వెంకటస్వామి, ఉండవల్లి శంకర కోటీశ్వరరావుగార్లు సభ్యులు.

సీతానగరంలో బాలగురుకులం

ముఖ్యమంత్రిచే శంకుస్థాపన

విజయవాడ, అక్టోబర్ 17—మన జాతి పురోభివృద్ధి చెందాలన్నా, దాని విశిష్టతను కాపాడుకోవాలన్నా ఆధునిక విజ్ఞానాన్ని అలవరచుకుంటూ ప్రాచీన సంస్కృతిని పునరుద్ధరించుకోవలసిన అవసరాన్ని గురించి ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేడిక్కడ వివరించారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేటి ఉదయం సీతానగరంలో బాల గురుకులం భవనానికి శంకుస్థాపన చేశారు.

[illegible]

"చిత్తూరు జిల్లా నిర్వివాదమైన ఆంధ్ర ప్రాంతం"

డిప్యూటీ ముఖ్యమంత్రికి మెమొరాండం

కర్నూలు, అక్టోబర్ 17—పుత్తూరు తాలూకా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ ఎ. ముద్దుకృష్ణారెడ్డిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

"చిత్తూరు జిల్లాలో మైనారిటీ వర్గీయులైన అరవ సోదరుల సౌకర్యార్థం నిర్వివాద ప్రాంతమైన జిల్లాను తిరుగ కోడవలె ననడం, లక్షలకొలది ఆంధ్రులున్న అవశిష్ట మద్రాసు రాష్ట్రాన్ని తిరగకోరరా దనడం చిత్రంగా వున్నది. ఆంధ్ర మద్రాసు సరిహద్దుల విషయమై చర్చలు జరుపనున్న సందర్భంలో ఆంధ్ర ప్రభుత్వం క్రింది సూచనలను గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

"ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరు జిల్లా నిర్వివాదమైన ఆంధ్ర ప్రాంతమని నిర్ణయించబడింది. కావున దాని విషయమై చర్చించకూడదు.

"ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు కమిటీవారి సప్త సూత్రాలను పుత్తూరు తాలూకా ఆంధ్ర మహాసభ బలపరుస్తున్నది. ఆంధ్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినట్లు పుత్తూరు తాలూకాలో యింతవరకు జనాభా లెక్కలు సేకరించలేదు.

"ఆంధ్ర ప్రభుత్వం అవశిష్ట మద్రాసు రాష్ట్రంనుంచి ఆంధ్రులకు రావలసిన భాగాల విషయమై స్పష్టమైన ప్రకటన చెయ్యాలి.

"అరణియార్ ప్రాజెక్టు జలసంపదను అనుభవించేవారు ప్రాజెక్టుకు సమీపంలోవున్న నాగలాపురం. పూతుకోట, ఆరణి ప్రాంత రాష్ట్రేతర ఆంధ్రులూ, లేక, పూందమల్లిపేట మద్రాసు కార్పొరేషన్ ప్రాంతీయులూ అన్నది సందేహాస్పదమే. ఇట్లు భాషాప్రయుక్తంగా ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు నిర్ణయించడానికి పరిశీలన జరపవలసి వున్నందున వరదు ప్రాజెక్టును తాత్కాలికంగానైనా ఆపుచేయాలి."

పుత్తూరు తాలూకా ఇరిగేషన్ మహాసభ, పుత్తూరు తాలూకా ఆంధ్ర మహాసభ తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారికి సమర్పించబడిన మెమొరాండంలో దిగువ విషయాలు పేర్కొనబడినవి:

"చిత్తూరుజిల్లాకు యే పెద్ద ప్రాజెక్టు నీరైనను లభించు అవకాశం లేకపోవుట దురదృష్టమే; ఈ జిల్లాలో వర్షించు అకొద్ది నీరైనను ఈ జిల్లావాసులు ఉపయోగించుకొనునట్లు చేయడమే ప్రభుత్వ కార్యతఆయి వుండగా ఘాట్ల మొత్తముదు పాలారునదికి ఆనకట్టను నిర్మించి చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, చంద్రగిరితాలూకా వాసులను ఆ నీటికి దూరంచేయుట విచారకరం.

"అరణియార్ ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పుత్తూరు తాలూకాలో దాదాపు 100 చదరపు మైళ్ళలో పదేసీటిని మొదటి తరం భూములుగల 16 గ్రామాలను నీటిలోముంచు అరణియార్-ప్రాజెక్టును నిర్మింపుటకు నిశ్చయించారు కాని, అరువాలోయలో ఒక ప్రాజెక్టును కట్టుటకు నిశ్చయించుకొన్నప్పుడు ఆ నదికి తైరాసకోన సమీపములో రెండు లక్షల రూపాయలతో డాంకాలం మనుదికి రాగలిగి, బంజరుభూమి మునకగాగల ఒక మైదా పాదుపుగల సరస్సులాంటి "ప్రకృతి సిద్ధ రిజర్వాయరు" ఆనవొప్పుడూ, ఈ తాలూకాలో నుంబూరు, పాలమంగలం, కీళ్ళపూడి, విజ్ర వగైరా ప్రాంతములకుచెందిన 10 వేల యకరములనైన సాగునకు తేగల ఈ సదవకాశమును విసర్జించి ఒకకోటి రూపాయలు ఖర్చుపెట్టి దాదాపు 50 లక్షలు నష్టపరచి, అర్థికముగను, సాంకేతికముగను, అత్యంతసముగల ప్రాజెక్టును నిర్ణయించారు.

"ఇటీవల ప్రభుత్వం నీమలవాడవంక ప్రాజెక్టును నిర్మించుటకై ప్రాథమిక పరిశోధనలను జరిపించుట ముదావహం. 2 లక్షల రూపాయల వ్యయముతో పుత్తూరు ఫిర్కాలోని తడుకు, శిరుగురాజపాళెం, ఈశ్వరాపురం, రామకృష్ణాపురం, తొరూరు, ఏరికంబట్టు గ్రామములకును వడమాలపేట ఫిర్కాకున్ను, రాయలచెరువు ఫిర్కాలోని కొన్ని గ్రామములకున్ను నీటి కొరత తీర్చగల ప్రాజెక్టు నిర్మాణమును ప్రారంభించగలరని ఆశించుచున్నాము. గూడూరుచెరువు గర్భములో నాలుగు బ్రహ్మాండమైన నీటిబుగ్గలు, ప్రధాన వరవ కాలువలతోసహా 1300 యకరాలు సాగుచేయు ఘోర అన్యాయమును వెంటనే అరికట్టవలసినదిగా మా విన్నపము.

"చిత్తూరుజిల్లా వివాదప్రాంతమని చెప్పడము విచిత్రమే. అరణియార్ ప్రాజెక్టు జలసంపదను అనుభవించువారు నాగలాపురము, ఊత్తుకోట, ఆరణిప్రాంత రాష్ట్రేతర ఆంధ్రులా, లేక పూందమల్లిపేట, మద్రాసు కార్పొరేషన్ ప్రాంతీయులా అన్నది సందేహాస్పదమే. ఇట్లు భాషాప్రయుక్తంగా ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సంశయాస్పదముతో కూడుకొన్న దగుటవలనను, అరుణాలోయలో సాంకేతికముగా బహుప్రాంతీయ అభివృద్ధి నిరోధకముగా నున్నందువలనను వరదు ప్రాజెక్టును అపుచేయుచు, తైరవానిప్ప ప్రాజెక్టుకు, తుంగభద్ర ఎగువ కాల్వకు సంతరించిన పేచీలను తీర్చుటకై అనంతపురం, బళ్ళారి, కె. సి. కెనాల్ ప్రాంతీయుల తరపున వాదించిన ప్రభుత్వము, చిత్తూరుజిల్లా చేర్చడిన భాషావిషయిక, నదీజలాల సర్వివియోగ సమస్యలనుగూడ సవ్యముగా పరిష్కరించగలరని ఆశించుచున్నాము."

గుల్బర్గాలోని తెలుగు ప్రాంతాలు

తెలంగాణాలో చేర్చాలని ఢిల్లీకి విజ్ఞప్తి

కొడంగల్లు, అక్టోబర్ 18—గుల్బర్గజిల్లా తెలుగు సరిహద్దు సంఘంవారు శ్రీ రాఘవేంద్రాచార్య అధ్యక్షతను నేడిక్కడ బహిరంగసభ జరిపి ఫజల్ అలీ కమిషన్ నివేదిక పట్ల అసంతృప్తిని ప్రకటిస్తూ తీర్మానించారు.

చిరకాలంగా ప్రజలు కోరుతున్న హైదరాబాదు సంస్థాన విభజనకు ఫజల్ అలీ కమిషన్ అంగీకరించి నప్పటికీ గుల్బర్గజిల్లాలోని తెలుగుతాలూకాలు, తాండూరు, కొడంగల్లు, సేరాము, యాద్గిరి, చించోలితాలూకాలలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా తెలుగుప్రాంతాలని, వాటిని కర్నాటక రాష్ట్రంలో చేర్చడం వల్ల ఆ ప్రాంతీయులు అనేక కష్టనష్టాలకు గురికావలసి వస్తుందని అన్నారు. గుల్బర్గ జిల్లాలోని మూడు లక్షల తెలుగువారికి ప్రస్తుతం తెలుగు కోర్టు భాషగా వున్నదని, అర్థికంగాను సాంఘికంగాను, ఈ తాలూకాలు తెలంగాణాతో సన్నిహిత సంబంధాన్ని కలిగివున్నవని, కనక వీటిని శేషించిన హైదరాబాదు రాష్ట్రంలోనే వుంచాలని తమ తీర్మానంలో వీరు కోరారు. శ్రీ కృష్ణమూర్తిగారు ప్రతిపాదించిన ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

ఈ సభలో ప్రసంగించిన ప్రముఖులు లక్ష్యసిద్ధికిగాను అహింసాయుత పద్ధతుల ద్వారా ఆందోళనను కొనసాగించాలని ప్రకటనలు చేశారు. శ్రీ దత్తాత్రేయరావుగారు అధ్యక్షులుగాను, శ్రీ బి. గోపాల్ ఉపాధ్యక్షులుగాను, శ్రీ కె. జి. కృష్ణమూర్తి కార్యదర్శిగాను, శ్రీ రాఘవేంద్రాచార్య సహాయ కార్యదర్శిగాను, శ్రీ శేటప్ప కోశాధిపతిగాను, శ్రీ వై. దామోదర్, వి. అనంతరెడ్డి, శ్రీ రామారావు, శ్రీ వై. బలం, శ్రీ విఠల్‌రావు దేశపాండే, శ్రీ కృష్ణరావు మహేంద్రకర్ కార్యవర్గ సభ్యులుగాను ఒక కమిటీ ఏర్పడింది. తెలుగు ప్రజానీకం నుంచి విరివిగా సంతకాలు సేకరించడానికి వీరు తీర్మానించారు.

రాష్ట్ర కార్మిక సలహా సంఘం

కర్నూలు, అక్టోబర్ 18—ఆంధ్రరాష్ట్ర లేబర్ అడ్వయిజరీ బోర్డుకు మరి ఆరుగురు సభ్యులను ఆంధ్ర ప్రభుత్వం నియమించింది.

వారు: సహకార సంఘాల రిజిష్ట్రార్ (ప్రభుత్వ ప్రతినిధి). శ్రీ పి. దశరథరెడ్డి (మైకా పరిశ్రమ-గూడూరు), మిస్టర్ ఆర్. ఆర్. టిల్లాట్సన్ (కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీ-విశాఖపట్నం). వీరి ధర్మ యజమానుల ప్రతినిధులు), శ్రీ కె. కామేశ్వరరావు (జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సామర్లకోట). శ్రీ కె. సత్యనారాయణ (మోటారు వర్కర్ల యూనియన్, ఏలూరు), డాక్టర్ ఎమ్. ఎడ్వర్డ్స్ (వెస్ట్రవారపుపేట, కర్నూలు)వీరు కార్మికుల ప్రతినిధులు.







రెక్సోనా ప్రొప్రయిటరీ లిమిటెడ్ వారి తరఫున భారతదేశంలో తయారుచేయబడినది

ఉద్యోగులు

కర్నూలు, అక్టోబర్ 18 — ఆంధ్ర ప్రభుత్వం ఈ దిగువ పేర్కొన్న వారిని తాత్కాలికంగా పబ్లిక్ హెల్త్ సర్వీసులో హెల్త్ ఆఫీసర్లుగా నియమించింది.

డాక్టర్ ఏ. సూర్యనారాయణ మచిలీపట్నం మునిసిపల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించబడినారు. ఈ స్థానంలోవున్న డాక్టర్ బాస్కర్ మహంతి చిత్తూరు బదిలీ చేయబడ్డారు. ఈ స్థానంలోవున్న డాక్టర్ వి. ఎస్. రామన్ మద్రాసు రాష్ట్రానికి రివర్టు చేయబడినారు.

డాక్టర్ ఏ. అబ్దుల్ గఫార్ ఖాన్ ఖంబ్‌లో మలేరియా నివారణ పథకం కింద హెల్త్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. ఈ స్థానంలో వున్న డాక్టర్ ఏ. పట్టాభిరామన్ మద్రాసు రాష్ట్రానికి రివర్టు అయినారు.

శ్రీ ఎం. వీరాస్వామి సెలవు అనంతరం గుంటూరు రీజియనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు.

డిప్యూటీ చీఫ్ అకౌంటెంటు శ్రీ టి. విఠల్‌రావు, శ్రీ ఏ. వెంకట సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ ఎల్. ఎస్. వెంకటనారాయణ మద్రాసు రాష్ట్రానికి బదిలీ చేయబడ్డారు.

అసిస్టెంటు ఇంజనీరు శ్రీ జె. వి. నరసింహులు గుంటూరు సర్కిల్‌లో ఫాక్టరీస్ ఇన్‌స్పెక్టర్‌గా నియమింపబడ్డారు.

అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి. వి. అప్పారావు కడపలోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా నియమింపబడ్డారు. డాక్టర్ పి. వెంకట సుబ్బారెడ్డి చిత్తూరులోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో రేడియాలజిస్టుగా నియమింపబడ్డారు. డాక్టర్ ఎం. ఎస్. దాసప్ప అనంతపురంలోని గవర్నమెంటు హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా నియమింపబడ్డారు.

డాక్టర్ వి. గోపాలకృష్ణమూర్తి ఇచ్ఛాపురంలోని ప్రాథమిక వైద్యకేంద్రానికి బదిలీ చేయబడ్డారు. డాక్టర్ కె. వెంకటరెడ్డి చిత్తూరులోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా, అసిస్టెంట్ జిల్లా మెడికల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు. ఈ స్థానంలోవున్న డాక్టర్ బి. ఖ్వాజా మొహిద్దీన్ కర్నూలుజిల్లా పేరుపులోని గవర్నమెంట్ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా బదిలీచేయబడ్డారు. ఈ స్థానంలోవున్న డాక్టర్ హమీద్‌ఖాన్ మహమ్మద్‌కు సెలవు మంజూరుచేయబడింది.

డాక్టర్ టి. ఎం. నారాయణస్వామి, డాక్టర్ సి. మల్లికార్జునరావు, డాక్టర్ ఏ. శివరామకృష్ణారావు విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆసుపత్రిలో రిజర్వు డ్యూటీలో నియమింపబడ్డారు.

ఆఫీషియేటింగ్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ (మహిళ) ఎం. వి. సీత విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ ట్యూటర్‌గా నియమించబడ్డారు.

ఫిమేల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ (మహిళ) ఎ. వి. దేవి మదనపల్లిలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో నియమింపబడ్డారు.

డిప్యూటీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్. శారద విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

డాక్టర్ ఆర్. లక్ష్మీనరసమ్మ నరసాపట్నంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా నియమింపబడినారు.

గుడివాడలోని అసిస్టెంట్ ఇంజనీరు (హైవేస్) శ్రీ ఎన్. సత్యనారాయణ బందరు సబ్-డివిజన్‌కు బదిలీ చేయబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ పి. ఆదినారాయణమూర్తి డివిజనల్ ఇంజనీరు పర్సనల్ అసిస్టెంట్‌గా బదిలీ చేయబడ్డారు.

కావలి సబ్-డివిజన్, సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఎన్. వి. సుబ్రహ్మణ్యం బందరు సబ్-డివిజన్ కార్యాలయాలను కూడా అదనంగా నిర్వహిస్తారు.

ఆ స్థానంలోవున్న శ్రీ వి. నారాయణరావు కాకినాడ స్పెషల్ సబ్-డివిజన్‌కు బదిలీ చేయబడ్డారు. ఈ స్థానంలోవున్న శ్రీ ఎం. వి. రామమూర్తి రాజమహేంద్రవరం సబ్-డివిజన్‌కు బదిలీ చేయబడ్డారు.

ప్రొద్దుటూరు సబ్-డివిజన్ అసిస్టెంట్ ఇంజనీరు (హైవేస్) శ్రీ వి. ఎత్తిరాజులు కర్నూలు స్పెషల్ సబ్-డివిజన్‌కు బదిలీ చేయబడ్డారు.

కడపజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక

శ్రీ వి. రామిరెడ్డిగారు

కడప, అక్టోబర్ 19 — శ్రీ వి. రామిరెడ్డిగారు కడపజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా 18 వ తేదీని జరిగిన సమావేశంలో ఎన్నుకోబడ్డారు.

శ్రీయుతులు యస్. శంకరరెడ్డి (యం. ఎల్. ఏ.), నాగిరెడ్డి సుబ్బారెడ్డిగార్లు కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు.

కర్నూలు, అక్టోబర్ 20 — ఏప్రిల్ 22 వ తేదీన ప్రారంభమైన కొత్త అసెంబ్లీ తొలి సమావేశం నేడు ప్రోరోగ్ చేయబడినట్లు ఆంధ్రప్రభుత్వం అసాధారణ గెజెట్‌లో ప్రకటించింది.

ఇరాక్ ప్రభుత్వానికి కమ్యూనిటీ ప్రాజెక్టుల నిర్వహణగురించి సలహాలిచ్చేనిమిత్తం కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్వహణాధికారియైన యస్. గోపాలస్వామి త్వరలో ఇరాక్ వెళ్ళనున్నారు.

అసెంబ్లీలో కేరళ మంత్రివర్గానికి ఓటమి

రెండు అనధికార ప్రతిపాదనలపై రెండేసి వోట్ల తేడాతో ప్రభుత్వ పక్ష పరాజయం

తిరువేంద్రం, అక్టోబర్ 19 — రాష్ట్రంలో రవాణా జాతీయకరణ సమస్యపై నేడు కేరళ అసెంబ్లీలో ప్రభుత్వం రెండువోట్ల తేడాతో ఓడింపబడింది.

రవాణా జాతీయకరణ పరిపూర్తి బిల్లును సెలక్టు కమిటీకి పంపించాలన్న తీర్మానాన్ని రెండు వోట్ల మెజారిటీతో అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ప్రతిపక్షానికి చెందిన కేరళ సోషలిస్టు పార్టీ సభ్యుడు శ్రీ డి. వివేకానందన్ ప్రతిపాదించారు.

ఈ తీర్మానాన్ని ప్రభుత్వ పక్షం ప్రతిఘటించింది. వచ్చే సమావేశంలో ప్రభుత్వమే ఈ విషయంలో ఒక అధికార బిల్లును ప్రతిపాదించ గలదని, కాగా ఇప్పుడు ఈ అనధికార బిల్లు అనవసరమని, అదీ గాకుండా, ఇటువంటి అనధికార బిల్లుకు ముందుగా కేంద్రం అనుమతి లేకుండా దాన్ని తరపడానికి వీలులేదని ముఖ్యమంత్రి శ్రీ గోవిందమీనన్ వాదించారు.

సాంకేతికమైన అభ్యంతరం వుంటే, దానిని ఈ బిల్లు ప్రతిపాదించబడ్డప్పుడే (గత సమావేశంలోనే) ముఖ్యమంత్రి చెప్పి వుండవలసిందని శ్రీ వివేకానందన్ అన్నారు. తమను ముఖ్యమంత్రి మాటలపై నమ్మకం లేదన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై వోటింగు జరిగితీరాలన్నారు.

తరువాత బిల్లును సెలక్టు కమిటీకి పంపించాలన్న ప్రతిపాదనపై వోటింగు జరిగింది. 50 మంది ప్రతిపాదనకు అనుకూలంగాను, 48 మంది ప్రతికూలంగాను వోటు చేశారు.

ఆ తరువాత ప్రభుత్వం మరొక ఓటమికి గురి అయింది. పార్ట్-టైం ఉపాధ్యాయులను ఫుల్-టైం ఉపాధ్యాయులుగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ఒక కాంగ్రెస్ సభ్యుని తీర్మానానికి పార్ట్-టైం ఉపాధ్యాయులందరినీ ఫుల్-టైం ఉపాధ్యాయులుగా చూడాలంటూ ఒక కమ్యూనిస్టు సభ్యుడు ప్రతిపాదించిన సవరణ కూడా రెండువోట్ల మెజారిటీతో ఆమోదించబడింది.

ఆ తరువాత కాంగ్రెస్ సభ్యుడు తన అసలుతీర్మానాన్ని ఉపసంహరించుకోబోయారు. అప్పటికి కాంగ్రెస్ సభ్యులు ఎక్కువ మంది లోనికి వచ్చారు. అందువల్ల తీర్మానం ఉపసంహరించుకోడానికి చేసిన ప్రతిపాదన మూడు వోట్ల మెజారిటీతో నెగ్గింది. ఈ సారి ఒక ప్రజా-సోషలిస్టు సభ్యుడు ప్రభుత్వంతో కలిసి వోటు చేశారు.

ఈ విధంగా రెండు అపజయాలను పొందిన ప్రభుత్వం రాజీనామా చెయ్యాలని కేరళ సోషలిస్టు సభ్యుడు శ్రీ ఎమ్. వి. మీనన్ కోరారు. అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్న అని, తాను రూలింగు ఏమీ ఇవ్వదలచలేదని స్పీకర్ అన్నారు.

హింసావిధానాల విసర్జన

కేరళ అసెంబ్లీలో కమ్యూనిస్టు నాయకుని హామీ

త్రివేంద్రం, అక్టోబర్ 18 — తిరువాన్కూరు-కొచ్చిన్ అసెంబ్లీలో నేడు ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ టి. వి. థామస్ మాట్లాడుతూ, కమ్యూనిస్టుపార్టీ హింసావిధానాలను విసర్జించి పార్లమెంటరీ విధానాలను అనుసరించడానికి నిశ్చయించిందని విస్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకటనపట్ల ముఖ్యమంత్రి శ్రీ పి. గోవిందమీనన్‌గారు హర్షామోదాలను తెలిపారు. నేడు అసెంబ్లీలో హస్తకళా సంఘంవారు అందజేసిన వారి నివేదికపై చర్చ జరిగిన సందర్భంలో కమ్యూనిస్టు నాయకుడు మిస్టర్ టి. వి. థామస్ పై ప్రకటన చేశారు.

కమ్యూనిస్టుపార్టీ విధానాల గురించి తెలుపుతూ ప్రచురించబడిన ఒక డాక్యుమెంటులోని కొన్ని భాగాలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉదహరించడం సరి, హస్తకళలను విధ్వంసం చేశారని నిర్ణయిస్తూ హస్తకళ సంఘం వారు సమర్పించిన నివేదికను అసెంబ్లీ నేడు ఆమోదించింది. ఆ డాక్యుమెంటులోని అంశాలను మధుర కాంగ్రెసులో ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఆమోదించినట్లు ప్రకటించబడింది.

హస్తకళ సంఘంవారు సమర్పించిన నివేదికను పునఃపరిశీలించాలని కోరుతూ కమ్యూనిస్టు సభ్యులు ప్రతిపాదించిన సవరణను అసెంబ్లీ తోసిపుచ్చింది. ఈ సవరణను కాంగ్రెసు, పి. ఎస్. పి., ఆర్. ఎస్. పి., కె. ఎస్. పి. ల సభ్యులు వ్యతిరేకించారు.

హస్తకళ సంఘం సమర్పించిన నివేదికను పునః పరిశీలించాలని కోరుతూ ప్రతిపాదించిన సవరణను ఉపసంహరించుకోడానికి స్వతంత్ర సభ్యుడు శ్రీ మ. జానార ప్రమాదానికి అనుమతి ఇవ్వాలన్న తీర్మానానికి అనుకూలంగా ప్రజా-సోషలిస్టులు, రివల్యూషనరీ సోషలిస్టులు, కేరళ సోషలిస్టులు కూడా కాంగ్రెసు సభ్యులతో కలిసి వోటు చేశారు. కమ్యూనిస్టులు, ప్రజా-సోషలిస్టు సభ్యుడు మిస్టర్ జోసఫ్ ప్రతికూలంగా వోటు చేశారు. మిస్టర్ థామస్ డివిజన్ కోరగా జరుపబడినవోటింగ్‌లో సవరణకు ప్రతికూలంగా 81 మంది సభ్యులు, అనుకూలంగా 28 మంది సభ్యులు వోటు చేశారు. స్వతంత్ర సభ్యుడు శ్రీ టి. యస్. రామస్వామిగారు తటస్థంగా వుండిపోయారు.

సవరణను ఉపసంహరించుకోడానికి అనుమతి ఇవ్వబడిన తర్వాత హస్తకళ సంఘంవారు సమర్పించిన నివేదికను ఆమోదించాలి అని కోరుతూ డిప్యూటీ స్పీకర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ అంగీకరించింది.

సింగిల్-కానిస్టేబుల్ పోలీసుస్టేషనులు

ఏర్పాటుకు మద్రాసు ప్రభుత్వ నిర్ణయం

మద్రాసు, అక్టోబరు 18 — మలబారు జిల్లాలో వివిధ ప్రాంతాలలో పది సింగిల్-కానిస్టేబుల్ పోలీసు స్టేషనులను ఏర్పాటు చేయడానికి మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ స్టేషన్లలో ఒక్కొక్క పోలీసు జవాను మాత్రమే వుంటారు. ఒక్కొక్క స్టేషన్ ఇలాకాలో రెండు, మూడు గ్రామాలు మాత్రం వుంటాయి. ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో ముందుగా ఈ పది గ్రామాలలోను పరిశీలించి చూడబడుతుంది. ఇటువంటి పద్ధతి ఇంగ్లాండు వంటి కొన్ని పశ్చిమ దేశాలలో జయప్రదంగా పనిచేస్తున్నది.

పెద్ద ప్రాంతానికి చాలమంది జవానులతో ఒక్కొక్క పోలీసుస్టేషన్ వుండడంకంటె, రెండు, మూడు గ్రామాలకు ఒక్కొక్క జవాను గల స్టేషనులుండడంవల్ల మారుమూల గ్రామాలకు కూడా అతిత్వరగా పోలీసు సహాయం అందగలదని భావించబడుతున్నది. ఈ పద్ధతివల్ల మద్య నిషేధ శాఖలోని జవానులను చాలమందిని పోలీసు శాఖలోకి తీసుకోవడానికి వీలవుతుంది కూడా. అయినా, పోలీసు సిబ్బంది సంఖ్య ఎక్కువగా పెరగదు. శాంతి భద్రతల రక్షణ ఈ పద్ధతిక్రింద చాల పటిష్ఠంగా జరగగలదంటున్నారు.

ఇండియా ప్రభుత్వం ఆహారశాఖ డైరెక్టర్ జనరల్

మద్రాసు, అక్టోబర్ 19 — ప్రస్తుతం సెలవు మీదవున్న తంజావూరు కలెక్టర్ సి. ఎ. రామకృష్ణన్ ఇండియా ప్రభుత్వం ఆహారశాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించబడనున్నారని తెలుస్తున్నది.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 20 —

అమ్మకం ఎప్పు	రు.	అ.	పై.
నవరం బిళ్లవరక	80	14	0
పాట్లా బంగారం	95	12	0
మూసా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	170	0	0
వెండి తులం 1-5	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	102	105-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		205-0-0
ఆముదం 500 తయపత్తూరు		170-0-0
ఓలమ్ లోటస్ స్పేస్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-0
కొబ్బరినూనె- కాంటిలో 37½ బాంక్		
రాజా బ్రేండ్		25-8-0
ఎం. ఎస్ బ్రేండ్		25-12-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్ (2 బస్తా)		85-8-0
వైజాగు (228 పౌనులు)	86-2-0	88-8-0
సామర్లకోట (2 బస్తా)		85-8-0
ఉయ్యూరు (2 బస్తా)		85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 20 —

వెండి 100 తులాలు	169 0-0
పాట్లా బంగారం	91 14 0
నవరు	80-8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 20 —

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	0	0
వెండి 100 తులాలు	167	11	0
నవరసు	81	4	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 19 —

నేటి ఓపెనింగ్	— 32.75
నేటి క్లోజింగ్	— 32.79

1955 అక్టోబర్ 21, శుక్రవారం
మన్మథనామ సంవత్సర
ఆశ్వయుజ శుద్ధ పంచమి
పంచమి ఉ॥ 8-17 గంటలవరకు
మూల రా॥ 2-31 గంటలవరకు
నక్షత్రం: ఉ॥ 8-47 నుంచి 10.33 గం॥వరకు
రా॥ 12-45 నుంచి 2-31 గం॥వరకు

దేశస్వాతంత్ర్య సమయంలో నెలకొనిన పేరవరుల న్యాయం చిహ్నాన్ని ఉనావోలో నెలకొల్పడానికి ఉనావోజిల్లా కాంగ్రెసు కమిటీ నిశ్చయించింది.

ఏది లాభం?

ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటె అతని కేమి ప్రయోజనము?

క్రీస్తును సంపాదించుకొని నిత్యజీవము తీసుకుంటావా? లేక లోకమును సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకొంటావా?

మరివివరములకు తెలిసికొనగోరిన, "విడన్ ప్రకాశ్" బడి, రామాయపట్టణము, నెల్లూరు జిల్లా" అని వ్రాసి తెలిసికొనుడు.



జలుబుల మీద 2 విధములుగా పని చేయును!

ఇంతకు ముందుకంటె ఇప్పుడు జలుబులను మీరు త్వరితముగా నివారించగలరు. పడుకునేటప్పుడు విక్స్ వేపోరబ్‌ను మీ బిడ్డ రొమ్ము మీదను, గొంతు మీదను, వీపు మీదను రాసి రుద్దుడు. యీ ఆధునిక ఔషధము అనేక దేశములలో ఖ్యాతి గాంచినది. ఎందువలననగా అది జలుబు మీద రెండు విధములుగా పని చేయును!



1. చర్మము ద్వారా పనిచేయును— రుద్దిన వెంటనే మంచి వాసనైన విక్స్ వేపోరబ్ ఔషధ గుణము చర్మము ద్వారా పని చేయుటకు మొదలిడును. బిడ్డ యొక్క రొమ్ము బాధను పోగొట్టి, కఫమును వదలించి, శ్వాసధారాళముగా ఆడునట్లు చేయును. అదే సమయములోనే....

2. శ్వాస కోశములోనికి పని చేయును— విక్స్ వేపోరబ్‌నుంచి వెడలు మంచి వాయువులు, మిక్కిలి మాటైన ఔషధ గుణముగలవి. రాత్రి అంతయు మీ బిడ్డ యీ వాయువులను శ్వాస కోశము లోనికి పీల్చుకొనును. ముక్కు దిగింపబడును, దగ్గు తగ్గును, గొంతు నొప్పికి ఉపశాంతి కలుగును. దగ్గు తగ్గును. మరి నాటి ఉదయమునకు జలుబులో ఎక్కువ భాగము తగ్గిపోవును.



మీకు వాడుకయున్న కొట్లలో విక్స్ వేపోరబ్ యొక్క వాడి చూడండి క్రొత్త సైజు క్రొత్త అగాంకే లభించును. పెద్ద కుటుంబం వారికను లాభంగా పెద్దసైజు సీసాను కొనుడు, వాడి చూడండి!

కుటుంబమునకు క్రొత్త సైజు. "విక్స్ వేపోరబ్" ఇప్పటికే వాడుకలో.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 248
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
22-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800373

యాత్రికుల స్వర్గసీమ

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—ఇండియాలో "యాత్రికుల స్వర్గసీమ"గా అని యాత్రికసంస్థల అంతర్జాతీయ యూనియన్ అధ్యక్షుడు డబ్ల్యు. బోరెల్ నేడిక్కడ వర్ణించారు. అనేక శతాబ్దాల క్రితమే ఆసియా మొత్తంలో ఇండియాకు ప్రాబల్యం వుండేదని, దీన్నిబట్టి ప్రపంచం మొత్తంలో భారతీయులే మొదటి యాత్రికులని నిర్ధారణ అవుతున్నదని కూడా ఢిల్లీ పురజనులు యాత్రిక సంస్థల ప్రతినిధుల కిచ్చిన సన్మాన సభలో మాట్లాడుతూ ఆయన అన్నారు.

ఆంధ్ర, హైదరాబాద్ ముఖ్యమంత్రుల ఢిల్లీ ప్రయాణం

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై చర్చలలో పాల్గొనడానికై

తెలంగాణా నాయకులతో శ్రీ గోపాలరెడ్డి సమాలోచనలు

తక్షణమే విశాలాంధ్ర నిర్మాణానికి హైదరాబాద్ ప్రతిపక్షాల అభ్యర్థన

హైదరాబాద్, అక్టోబర్ 21— విశాలాంధ్ర నిర్మాణం సమస్యపై తమ తమ రాష్ట్రాల ఉద్దేశాలను ఇండియా ప్రభుత్వం ముందు వుంచడంకోసం నేడు ఇక్కడి నుంచి ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రు లిద్దరూ కలిసి విమానంలో బైలుదేరి వెళ్ళారు.

ఢిల్లీలో జరగనున్న చర్చలలో ఆంధ్ర, హైదరాబాద్ ముఖ్యమంత్రులు సమైక్య వైఖరిని ప్రదర్శించ వచ్చునని తెలుస్తున్నది.

ఇప్పడే సంయుక్త మహారాష్ట్రం ఏర్పడే సూచనలు కానవస్తున్నందున, విశాలాంధ్రను కూడ వెనువెంటనే స్థాపించి తీరాలన్న పట్టుదల ఆంధ్ర, హైదరాబాదు నాయకులలో కనిపిస్తున్నది.

ఆంధ్రలో మొత్తంమీద ప్రజలంతా విశాలాంధ్ర నిర్మాణాన్ని ఏకగ్రీవంగా కోరుతున్నారని, ఈ విషయంలో నిర్ణయాన్ని ఆరు సంవత్సరాలవరకు వాయిదా వెయ్యగూడదని పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారన్నారు.

శ్రీ గోపాలరెడ్డిగారు నేటి ఉదయం కర్నూలు నుంచి రైలులో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ గడిపిన రెండు గంటలలోను ఆయన డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డిగారిని కలుసుకొని మాట్లాడారు. డాక్టర్ చెన్నారెడ్డిగారు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా వుండిపోవాలని వాదిస్తున్న వారిలో ఒకరు. డాక్టర్ చెన్నారెడ్డిగారితో శ్రీ గోపాలరెడ్డిగారు సంప్రదిస్తున్నప్పుడు ఆ సంప్రతింపులో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం అధ్యక్షులు శ్రీ కె. వి. నరసింగరావుగారు కూడ పాల్గొన్నారు.

డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీ గోపాలరెడ్డిగార్ల మధ్య జరిగిన సంభాషణలు మొత్తంమీద పరిస్థితి పరిశీలనకు సంబంధించినవున్నాయని, ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం తిరిగి వచ్చిన తరువాత ఈ సంభాషణలు తిరిగి కొనసాగించబడగలవని తెలుస్తున్నది.

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య, కూర్గు ముఖ్యమంత్రి శ్రీ పూనాచాగార్లు కూడా నేడిక్కడినుంచి ఢిల్లీకి బైలుదేరి వెళ్ళారు.

హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు ఇండియా ప్రభుత్వం ముందుపెట్టేటందుకు తన మంత్రివర్గం అభిప్రాయాలను, ప్రధానాయకుల వుద్దేశాలను తీసుకున్నారు.

హైదరాబాదును భాషా ప్రయుక్తంగా విభజించాలన్న కమిషన్ సిఫారసుల పట్ల హైదరాబాదులో మొత్తంమీద ఏకగ్రీవామోదం వెల్లడించబడుతున్నది. బహు భాషా ప్రాంతంగా వున్న బీదర్ జిల్లాను ఆయా భాషా ప్రాంతాలుగా విభజించాలన్న కోరిక పట్ల కూడా ఏకాభిప్రాయం కలదు.

కొంతవరకు అభిప్రాయ భేదాలు ప్రకటించబడుతున్న సమస్య ఒకేఒకటి. అది తెలంగాణా భవిష్యత్తుకు సంబంధించినదిటి.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న వారికి కమిషన్ సిఫారసులు సంతోషం కలిగించాయి. తక్కినవారికి ఆరేళ్ళవరకు విశాలాంధ్ర నిర్మాణ సమస్యను వాయిదా వెయ్యడం దుర్భరంగా కనిపిస్తున్నది.

హైదరాబాదు అసెంబ్లీలో తెలంగాణా నుంచి ఎన్నిక అయిన 95 శాసనసభ్యులలోను, 60 మంది విశాలాంధ్ర నిర్మాణానికి అనుకూలంగా వున్నారని, ఇది కమిషన్ ఏర్పరచిన 2/3 మెజారిటీ కంటె అధికమేనని, కాగా తెలంగాణా ప్రజలు ఏకైక తెలుగు భాషా రాష్ట్రాన్నే కోరుతున్నట్లు దీనివల్ల స్పష్టపడుతున్నదని, ఈ విషయాన్ని ఇండియా ప్రభుత్వానికి వివరం చెయ్యాలని హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణారావుగారిని కలుసుకొని వీరిద్దరు డెమొక్రాటిక్ ఫ్రంట్ నాయకులు చెప్పారు.

హైదరాబాదు స్టేటు విచ్ఛిత్తితోపాటే విశాలాంధ్ర నిర్మాణం జరగాలని 50 మంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను అపరిష్కృతంగా వుంచడం అనవసరమైన ఆందోళనకు, అస్థిరతకు హేతువు కాగలదన్నారు.

హైదరాబాదు మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నరసింగరావుగార్లు ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారితో జరిపిన సంభాషణ సందర్భంలో మాకు కమిషన్ సిఫారసులు హైదరాబాదులోని తెలుగువారికి సంతృప్తి కలిగించాయని శ్రీ గోపాలరెడ్డిగారికి చెప్పారని తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రతినిధులలో 70 మందిలో మంది, ఏడు జిల్లా కాంగ్రెస్ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, తెలుగు జిల్లాలలోని కాంగ్రెస్ శాసన సభ్యులలో అధిక సంఖ్యాకులు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా వుండిపోవాలనే కోరుతున్నారని వారు అన్నారట.

ఇక్కడకు ఆంధ్రముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు వచ్చిన తరువాత విశాలాంధ్ర నిర్మాణం గురించి ఆయన హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ రావుగారితో సంప్రతించారు. సంప్రతింపులు పూర్తి కాకముందే వారు ఢిల్లీకి బైలుదేరారు. అక్కడ కూడ వారు తమసంభాషణలను కొనసాగించగలరని.

సాధ్యమైనంతవరకు ముఖ్యమంత్రుల సమావేశంలో వారిద్దరూ కలసి సమైక్య వైఖరిని ప్రదర్శించగలరని విశ్వసించబడుతున్నది. అవసరమైతే, అక్టోబర్ 25 వ తేదీని హైదరాబాదులో ఆంధ్ర, హైదరాబాదు మంత్రుల కాంగ్రెస్ నాయకుల సంయుక్త సమావేశం జరగవచ్చునని కూడా భావించబడుతున్నది.

ఆ సమావేశంలో ఆంధ్ర తరపున శ్రీ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, కళా వెంకటరావు, అల్లూరి సత్యనారాయణ రాజుగార్లు పాల్గొనగలరట. హైదరాబాదు తరపున శ్రీ బూర్గుల రామకృష్ణరావు, వెంకటరంగారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, నరసింగరావుగార్లు పాల్గొనగలరంటున్నారు. ఇటువంటి సమావేశం ఒకదానిని ఏర్పాటు చెయ్యవలసిందిగా ఆంధ్రమంత్రులు శ్రీ గోపాలరెడ్డిగారిని కోరివున్నారు.

ఈ నెల 24 వ తేదీని ఆంధ్ర హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు హైదరాబాదులో సమావేశం అవుతున్నారు. ఆ రోజుకే శ్రీ గోపాలరెడ్డిగారు కూడ ఢిల్లీ నుంచి యిక్కడికి రాగలరు.

మునగాలను హైదరాబాదుతో కలపాలన్న కమిషన్ సిఫారసు అమలు 1961 వరకు (విశాలాంధ్ర ఏర్పడే వరకు) ఆపదలచాలని కోరుతూ సుమారు 1500 మంది మునగాల ప్రజలు సంతకాలు చేసిన ఒక మెమొరాండం ఇక్కడ ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రులకు అందజేయబడింది.

బృహన్మహారాష్ట్రకు ప్రత్యామ్నాయం

కాంగ్రెసు అగ్రనాయకులకు సూచన

ప్రస్తుత బొంబాయి రాష్ట్రంలో విదర్భను కూడ చేర్చవలెనని ప్రతిపాదన

పూనా, అక్టోబర్ 20— బొంబాయి నగరం రాజధానిగా, ప్రస్తుత బొంబాయి రాష్ట్రంలో విదర్భను కూడా చేర్చివెయ్యాలని, అప్పుడు మహారాష్ట్ర ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రం క్రిందికి రాగలవని, అలా జరిగితే బొంబాయి ద్విభాషా రాష్ట్రంలో వుండిపోవడానికి తాము అంగీకరించగలమని బృహన్మహారాష్ట్ర నాయకులు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తున్నది.

బృహన్మహారాష్ట్రకు బదులు ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఢిల్లీ వెళ్ళిన మహారాష్ట్ర ప్రతినిధి వర్గంవారు చేసివున్నారు. మహారాష్ట్ర ప్రాంతాలన్నీ బొంబాయి రాష్ట్రం క్రిందకు తెస్తే, బొంబాయి రాష్ట్రంలోనే ఐదేళ్ళ వరకు కలిసివుండి చూడాలన్న కమిషన్ సిఫారసును తాము అంగీకరించగలమని, అప్పటికి గుజరాతీలు కోరితే తామే విడిపోవచ్చునని ఆ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలో సూచించి వున్నారు.

ఈ ప్రతిపాదన కమిషన్ సిఫారసుకు అనుగుణంగానే వుంటుంది, బృహన్మహారాష్ట్రవాదులకు సంతృప్తినీ కలిగిస్తుంది అని భావించబడుతున్నది. అంతేగాక, ఇది గుజరాత్, బొంబాయి నగరం నాయకులకు ఒక సవాలు కూడానని పరిశీలకులంటున్నారు. బొంబాయిని ద్విభాషా రాష్ట్రంగా వుంచాలని వాదిస్తున్న నాయకులందరికి ఇది సవాలే నంటున్నారు.

ఈ క్రొత్త ప్రతిపాదన ప్రకారం మొత్తం మహారాష్ట్ర ప్రాంతాలు, గుజరాతీ ప్రాంతాలు ఒక రాష్ట్రం క్రిందకు వస్తాయి. విశాలం కేంద్రంమీద ఆధారపడి వుండగల, ఆర్థిక స్తోమతులేని చిన్న చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యవలసిన ప్రమాదం తప్పుతుంది.

ఈ ప్రయోగం (మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల మొత్తంతో ఒకే బొంబాయి రాష్ట్రం ఏర్పాటు) జయప్రదంగా పనిచేస్తే, అప్పుడు బొంబాయి నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యవలసిన బాధే తప్పిపోగలదని వారు అంటున్నారు.

ఈ ప్రతిపాదన ఆమోదించబడితే, దానివల్ల కాంగ్రెస్ హైకమాండుకు కూడ బలం చేకూరుతుందని, ఇటువంటి ప్రయోగాన్నే చెయ్యవలసిందిగా అప్పుడు పండితులు హైకమాండు కోరవచ్చునని మహారాష్ట్ర ప్రతినిధివర్గం చెప్పారట.

బృహన్మహారాష్ట్ర ప్రతిపాదనకు బదులు

(మిగతా 2 వ పేజీలో)

అల్జీరియాలో కొత్త సంఘర్షణ

3,000 మందికి పైగా ఫ్రెంచి సైనికులు పాల్గొన్నారట

గఫ్సా (టునీసియా), అక్టోబర్ 20— శతఘ్ని, వైమానిక దళాల సహాయంతో 3,000 మందికి పైగా ఫ్రెంచి సైనికులు టునీసియా, అల్జీరియాల సరిహద్దులు గఫ్సాకు సుమారు 30 మైళ్ళ దూరాన నేడు సంకుల సమరం సాగించారు.

దక్షిణ టునీసియాలోని ప్రాపిమ్‌వర్గ నిన్న రాత్రి సుమారు 200 మంది అల్జీరియన్ విప్లవకారులు ఒక భాస్వరపు గనిపై దాడి జరిపారు. ఆ తర్వాత వారు గఫ్సానుంచి వచ్చిన ఫ్రెంచి సైనిక దళంతో ఆరుగంటలపాటు పోరాడి, కొండలలోనికి పారిపోయారు.

ఈ పోరాటంలో నూరుమంది విప్లవకారులు మరణించినట్లు కొన్ని వార్తలు సూచిస్తున్నవి.

ఆస్సాంలోని కరీమ్ గంజ్‌లో బుధవారం రాత్రి స్వల్పంగా భూకంపం సంభవించింది

వివాదగ్రస్తమైన సరిహద్దు ప్రాంతాల భావి నిర్ణయం

కేంద్రానికి ఆంధ్ర ప్రభుత్వం సలహాలు

విశాలాంధ్రపై నిర్ణయాన్ని ప్రస్తుతపు హైదరాబాద్ అసెంబ్లీ తెలంగాణా సభ్యులకే వదలాలని సూచన

కర్నూలు, అక్టోబర్ 21—సరిహద్దు వివాదగ్రస్త ప్రాంతాల భవితవ్యాన్ని నిర్ణయించేటప్పుడు ద్విభాషా ప్రాంతాలలో ఏ భాషావర్గం వారికి మెజారిటీ అన్నది "సింగిల్ మెజారిటీ" పద్ధతిద్వారాను, బహుభాషా ప్రాంతాలలో ఏ భాషావర్గంవారు ఎక్కువ ఉన్నారో తెలుసుకొని ఆ భాషావర్గంవారిని ప్రాతిపదికగా తీసుకొనడంద్వారాను సమస్యలను పరిష్కరించాలని ఇండియా ప్రభుత్వానికి ఆంధ్రప్రభుత్వం సూచించినట్లు తెలుస్తున్నది.

శ్రీకాకుళంగా ఒకదాని నామకొని మరొకటిగా ప్రాంతాలు వుండాలన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో పరిగణించవలసి వుంటుందని ఆంధ్రప్రభుత్వం సూచించినట్లు తెలుస్తున్నది.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై ఆంధ్ర మంత్రివర్గం చేసిన తీర్మానంలో ఈ సూచనలు కలవని తెలుస్తున్నది.

విశాలాంధ్ర స్థాపన సమస్యను హైదరాబాద్‌లోని తెలంగాణా సభ్యుల నిర్ణయానికి వెనువెంటనే ప్రతిపాదించాలని సూచిస్తూ, ఏ తేదీన ఆంధ్ర, తెలంగాణాల విలీనం జరపాలనేది ఇండియా ప్రభుత్వమే నిర్ణయించవచ్చునని కూడా ఈ తీర్మానంలో ఆంధ్ర ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలుస్తున్నది.

ఉత్తర ప్రదేశ్ విభజన సమస్య

పశ్చిమ జిల్లాలవారి ధోరణి

లక్నో, అక్టోబర్ 20—ఉత్తర ప్రదేశ్‌ను విభజించరాదని ఫజల్ అలీ కమిషన్ మెజారిటీ సభ్యులు చేసిన సూచన హోం మంత్రి పండిట్ గోవిందవల్లభపంత్‌కు ఘన విజయంగా యిక్కడి వర్గాలు భావిస్తున్నవి. "రాముడు-కృష్ణుడు" "గంగా-యమునలు" విలయంలాగావున్న ఉత్తర ప్రదేశ్ విభజన తాను జీవించివున్నంతవరకు జరగదని పండిట్ పంత్ ఒకప్పుడు ఉద్రేకంగా చెప్పి వుండడాన్ని రాష్ట్రం మొత్తంమీద ఈ సందర్భంలో పునరుద్ఘాటన చేయడం జరుగుతున్నది. పండిట్ పంత్‌కు గల శక్తివల్లనే ఉత్తర ప్రదేశ్ విభజనను కోరుతున్నవారు గట్టిగా ముందుకు రాలేకపోతున్నారు.

అయితే ఉత్తర ప్రదేశ్‌లోని వందమంది అసెంబ్లీ సభ్యులు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతూ దైర్యంచేసి ఒక మెమొరాండాన్ని ఫజల్ అలీ కమిషన్‌కు అందజేశారు. కాని అప్పటికి ముఖ్యమంత్రిగా వున్న పండిట్ "మీరు మహాపరాధం చేశారు" అని చెప్పడంతో వెంటనే 70 మంది ఆ మెమొరాండాన్ని బలపరచడం లేదన్నారు. ఫజల్ అలీ కమిషన్ వారు దానిని ఉదాహరిస్తూ, కొత్త రాష్ట్ర నిర్మాణాన్ని గట్టిగా కోరేవారు లేరన్న తీర్పును చెప్పారు. ఈ ఉపసంహరణలు బలవంతాన చేయించారన్న ఆరోపణలు కూడా అప్పుడు జరిగినవి.

ఫజల్ అలీ కమిషన్ మెజారిటీ నివేదిక రాష్ట్ర మంత్రులకు, తూర్పుప్రాంతం శాసనసభ్యులకు సంతృప్తిని, ఉత్సాహాన్ని కలిగించినప్పటికీ, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న పశ్చిమ ప్రాంతంవారికి మాత్రం నిరుత్సాహాన్ని కలిగించలేదు. సర్దార్ పణిక్కర్, ఉత్తర ప్రదేశ్‌ను విభజించాలని ప్రత్యేకంగా సూచించి తమకెంతో సహాయపడినట్టు భావిస్తున్నారు. అవసరమైతే యు. పి. నాలుగు భాగాలుగానైనా విభజించడానికి తాను సిద్ధపడగలనని ఒకప్పుడు పార్లమెంటులో ప్రకటించిన ప్రధాని నెహ్రూ తమకు న్యాయం కలిగించ గలరనే వారింకా విశ్వసిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ విభజనను కోరుతున్న వారంతా కాంగ్రెసు వాదులుగా వున్నందున, శిక్కులకు వలె పెద్దగా ఆందోళన చేయడానికి వారు సిద్ధపడడం లేదు. కాగా, ప్రధాని నెహ్రూను కలుసుకొనడానికిగాను తమ ప్రతినిధులను పంపించదలుస్తున్నారు. మొత్తంమీద ఉత్తర ప్రదేశ్‌ను విభజించరాదని ఫజల్ అలీ కమిషన్ మెజారిటీసభ్యులుచేసినతీర్మానం పశ్చిమ జిల్లాలవారికి నిరుత్సాహాన్ని, విస్మయాన్ని కలిగించినట్లు చెబుతున్నారు.

ఇక ఉత్తర ప్రదేశ్ యధాతథంగా వుండాలనేవారు కూడా తమ వాదనను సమర్థించుకొనడానికి కారణాలు చెప్పలేక పోతున్నారు. అనేక రకాలుగా కలిసివున్నది కనక యిక ముందు కూడా అలాగే వుండాలని మాత్రమే వారు అనగలుగుతున్నారు కాని అన్నిరాష్ట్రాలకంటె ఉత్తర ప్రదేశ్‌లో "అతిరాన్యత రక్షువని" "పరిపాలనా వ్యయం ఎక్కువ" "సాంఘిక సౌకర్యాలకు చేస్తున్నఖర్చు తక్కువ"ని సర్దార్ పణిక్కర్ 1951 జనాభాలెక్కలనుంచి చూపిన ఆధారాలను ఖండించలేక పోతున్నారు. కనకనే ఉత్తర ప్రదేశ్‌ను గురించి కొందరు నాయకులకుగల ఆపోహలు యిక తొలగిపోయి, రాష్ట్రంలోని పరిస్థితులను అభివృద్ధి చేయడానికి తప్పక ప్రయత్నించగలరని రాష్ట్ర విభజన వ్యతిరేకులు భావిస్తున్నారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—దక్షిణ మండల రైల్వేలో వెల్లూరు-కంచిల మధ్య 44 మైళ్ళ నిడివి గల మీటరు గేజ్ రైలు మార్గాన్ని వేసేందుకై సర్వే జరిపించడానికి రైల్వే బోర్డు అంగీకరించింది. కొన్ని వారాల క్రితమే ఇక్కడ ప్రాథమిక ఇంజనీరింగు సర్వే జరిపించే పథకాన్ని రైల్వే బోర్డు మంజూరు చేసింది.

గ్రామాని కొక గ్రంథాలయం

నెహ్రూ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—ఇండియాలో ప్రతిగ్రామంలోను గ్రంథాలయం నెలకొనాలని తాను అభిలషిస్తున్నట్లు భారత ప్రధాని నెహ్రూ నేడిక్కడ వెల్లడించారు. అయితే, పుస్తకాలు కొరవడి వున్నట్లు ఆయన అంగీకరించారు.

ఆసియాలో గ్రంథాలయోద్యమ వ్యాప్తికై ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ విద్వద్గోష్ఠి సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ ఉత్తమ గ్రంథ పఠనాసక్తిని పెంపొందించవలసిన ఆవశ్యకతను వివరించారు.

పఠనాభ్యాసం లేకపోతే ప్రజలకు వికాసం వుండబోదని హెచ్చరించారు.

ఒక విషయంలో పాండిత్యం సంపాదించినవారికి ఇతర విషయాలలో పూర్తిగా జ్ఞానం లేకపోవడం పట్ల ఆయన విచారం ప్రకటించి, అటువంటివారు ఉత్తమ పౌరులు కాజాలరన్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు విశాల దృష్టిని అలవరచుకోవాలని ఉద్బోధించారు.

మెదడుకు మేత యిచ్చేవి లౌకికాలు గ్రంథాలపట్ల తన వినయమును కూడా భారత ప్రధాని ప్రకటించారు.

యువజనులలో పఠనాసక్తి, ఉత్తమ గ్రంథ పఠనాసక్తి పెంపొందించడంలో లైబ్రేరియన్‌లు తగు పాత్ర నిర్వహించవలెనని కోరారు.

పాక్ పంజాబులో వరద నష్టం

వందలకొలదీ మరణించినట్లు అధికారుల ప్రకటన

లాహోర్, అక్టోబర్ 20— సైరకోట జిల్లాలో వరదలలో 237 మంది మరణించినారని, 5788 పశువులు చనిపోయినవని జిల్లాకు చేరిన తాజా వార్తలవల్ల తెలుస్తున్నది. 42,492 ఎకరాలలోని పంట పాడైపోయి, 1,80,105 మణుగుల ఆహార పదార్థాలు కొట్టుకొనిపోయినవి. మొత్తం జిల్లాలోని 498 గ్రామాలకు వరదదెబ్బ తగిలింది. 17,202 ఇళ్ళు కూలిపోయినవి.

షేక్‌పుర జిల్లాలోని నారంగ్ ప్రాంతంలో 200 మందికి ప్రమాదం సంభవించినట్లు ప్రకటించబడింది. షేక్‌పుర పరిసరాలలోని గ్రామాలలో మలేరియా, గ్రహణి వ్యాధులు ప్రబలంగా వ్యాపించినవి.

ముల్తాన్‌నుంచి వచ్చిన తాజావార్తలవల్ల రావినదికి కొత్తగా మళ్ళీ వరద తగిలి, దారికి-సులేమంకి హెడ్డువద్ద నదికి గండ్లుపడినవి. గండ్లను పూడ్చడానికి సైనిక దళాలు పంపించబడినవని కూడా తెలుస్తున్నది.

ఫ్రాన్సులో జనరల్ ఎన్నికలు

మంత్రివర్గం చర్చ

పారిస్, అక్టోబర్ 20— ఫ్రాన్సులో జనరల్ ఎన్నికలు త్వరలో జరిపించడమా, మానడమా అనే విషయాన్ని గురించి యోచించే నిమిత్తం రేపు సమావేశం కావలసినదిగా ఫ్రెంచి ప్రధాని మహ్యూర్ ఎడ్గార్ ఫారె నేడు తన మంత్రులను ఆహ్వానించారు.

ఈ సమావేశానికి ప్రెసిడెంట్ రెనె కోటీ అధ్యక్షత వహిస్తారు.

ఇప్పటి ఫ్రెంచినేషనల్ అసెంబ్లీగడువు 1956 జూన్‌తో పూర్తి అవుతుంది. అయితే, ఎన్నికలు ఈలోపుగానే డిసెంబర్‌లో గాని, ఏప్రిల్‌లోగాని జరపబడవచ్చు.

ప్లానింగ్ కమిషన్ అర్థిక సలహా సంఘం గురు, శుక్రవారాలలో ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉద్యోగుల నియామక సమస్య

—బోర్డువారు త్వరలో పరిశీలిస్తారట

కర్నూలు, అక్టోబర్ 21

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కంట్రోల్‌బోర్డువారు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఉద్యోగుల సంఖ్యా నిర్ణయానికి సంబంధించిన సమస్యలు గురించి త్వరలో పరిశీలించగలరని భావింపబడుతున్నది.

ప్రథమ దశలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 75 కోట్లు రూపాయలు ఖర్చు కాగలదు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద ప్రాజెక్టుకు 34 కోట్లు మాత్రమే — ఆంధ్రకు 21 కోట్లు, హైదరాబాద్‌కు 13 కోట్లు కేటాయించబడినవి.

ప్రస్తుతం కేటాయించబడిన మొత్తాలను పూర్తిగా వినియోగించ గల్గినప్పుడు అదనపు మొత్తాలు కేటాయించ బడగలవని కేంద్రం ఉభయరాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు నోటిమాటగా హామీనిచ్చినట్టు ప్రకటించబడింది.

ప్రస్తుతం కేటాయించబడిన 34 కోట్ల రూపాయల మొత్తానికి మించి కేంద్ర ప్రభుత్వం చెయ్యగల అర్థిక సహాయం విషయమై స్పష్టమైన సూచనలు లేనిదే ఉద్యోగుల సంఖ్యను ఇప్పుడే నిర్ణయించడానికి బోర్డువారు సంకోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

తర్వాత ప్రాజెక్టుకు అదనంగా సొమ్ము కేటాయించబడగలదని భావించే పక్షంలో మొదట్లోనే ఎక్కువమంది ఉద్యోగులు నియమింప బడగలరు. అయితే, తర్వాత సొమ్ము కనక ఏకారణాలవల్లనైనా కేటాయించబడకపోతే కార్యక్రమాలు దెబ్బతినగలవు. అలా కాక, ప్రస్తుతంకేటాయించబడిన 34 కోట్లరూపాయల సొమ్ముతోనే నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించిన పక్షంలో ఆమేరకు కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన సిబ్బందితోనే ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మధ్యలో ఒకవేళ అదనపుమొత్తాలు రావడానికి అవకాశాలు ఏర్పడినా కూడా కార్యక్రమాల పరిమాణం హెచ్చింపబడబోదు.

ఈ సమస్యలు కనుక మొదట్లోనే పరిష్కారమైతే ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రారంభించడానికి బోర్డువారు తలపోస్తున్నారని తెలుస్తున్నది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాన్ని గురించి చీఫ్ ఇంజనీరు మిస్టర్ జఫర్ అలీ, ప్రాజెక్టు అర్థిక సలహాదారు శ్రీ ఎ. ఎల్. సాస్వేనాగార్లు ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారితోను, డిప్యూటీ సెక్రెటరీ శ్రీ ఎస్. చక్రవర్తితోను నిన్న, మొన్న ఇక్కడ చర్చలు జరిపారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టువద్ద కెంపు ఆఫీసు, హైదరాబాద్ పైపున ఒకటి, ఆంధ్ర ప్రభుత్వ మరొకటి నిర్మింపబడగలవని తెలుస్తున్నది. ఆర్థిక స్పెషల్ ఆఫీసుల ఏర్పాటుకు త్వరలో స్థల నిర్ణయం జరుగగలదట. మాచర్లనుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలం వద్దకు రైలు మార్గనిర్మాణ కార్యక్రమాన్ని ఆంధ్ర పబ్లిక్ వర్క్సు శాఖవారు ఇదివరకే ప్రారంభించారు. ఆంధ్ర పబ్లిక్ వర్క్సు శాఖవారు రైలుమార్గాన్ని నిర్మించిన తర్వాత దాన్ని ప్రాజెక్టు బోర్డు వారు స్వాధీనం చేసుకుంటారు.

ప్రాజెక్టు బోర్డువారు స్వయంగా కృష్ణానదిపై డాము స్థలానికి దిగువన ఒక మైలులో రోడ్డు-రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తారు.

నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి రెండు వైపులకు నిర్మించబడగల కాల్వల

(మిగతా 2 వ పేజీలో)

కాశ్మీర్‌పై చర్చకు నెహ్రూను కరాచీ ఆహ్వానించడానికి పాక్ ప్రధాని ఆలోచన

కరాచీ, అక్టోబర్ 21— జమ్మూ-కాశ్మీర్ ప్రజలు ఇండియా, పాకిస్తాన్‌లలో దేనిలో చేరడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకొనడానికి అంతర్జాతీయ పర్యవేక్షణక్రింద స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ప్లెబిసైట్‌ను జరిపించడానికిగల అవకాశాలను గురించి చర్చించడానికిగాను డిసెంబర్‌లో కరాచీకి రావలసిందిగా ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూను ఆహ్వానించాలని పాకిస్తాన్ ప్రధాని చౌధురి మహమ్మద్ అలీ అనుకుంటున్నారని నేడిక్కడ వెల్లడించబడింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని మహమ్మద్ అలీతో ప్రధాని నెహ్రూ లోగడ జరిపిన మూడు సమావేశాలు నిష్ఫలమైన సంగతి పాఠకులకు విదితమే.

పాకిస్తాన్ గవర్నర్-జనరల్ మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా గత 8 వ తేదీన [illegible] ప్రసంగిస్తూ, కాశ్మీర్ సమస్య [illegible] పాకిస్తాన్ ప్రధానుల మధ్య జరుగగల మరొక సమావేశం కూడా నిష్ఫలమైతే, 8 ఏండ్లనాటి ఈ సమస్య భద్రతా సంఘానికి తిరిగి ప్రతిపాదించ బడగలదన్నారు.

కాశ్మీర్ పట్ల జాతీయ విధానాన్ని నిర్ణయించడానికిగాను నవంబరు 26 వ తేదీన పాకిస్తాన్‌లోని అన్ని రాజకీయపక్షాల ప్రతినిధుల సమావేశం జరుగనున్నది.

(యు. పి. ఐ)

ప్రపంచ పరమాణుశక్తి పరిశోధన సంస్థ

నియమావళిపై చర్చలలో మరికొన్ని దేశాలు పాల్గొనవలెనని ఇండియా సూచన

న్యూయార్క్, అక్టోబర్ 20— ఎనిమిది పాశ్చాత్య రాజ్యాలు ప్రతిపాదిస్తున్న అంతర్జాతీయ అణుశక్తి పరిశోధక సంస్థలో పెక్కు రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండవలెనని నేడు ఇండియా సూచించింది.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రాజకీయ సంఘ సమావేశంలో పాశ్చాత్య రాజ్యాలు ప్రతిపాదించిన తీర్మానానికి ఇండియా ప్రతినిధివర్గం నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ సవరణలు ప్రతిపాదించిన సందర్భంలో పై సూచన చేశారు.

అంతర్జాతీయ అణుశక్తి పరిశోధక సంస్థ స్థాపనకు నియమావళి తయారు చెయ్యడంపై జరుగుతున్న చర్చలలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా (దక్షిణాఫ్రికా తప్ప), మధ్యప్రాచ్య రాజ్యాలు పాల్గొనే అవకాశం లేకపోతున్నది. ఇండియా మరికొన్ని రాజ్యాలు ఫిర్యాదు చేస్తున్నవి. ఎనిమిది పాశ్చాత్యరాజ్యాలు మాత్రమే ఈ సంప్రదింపులు జరుపుకొంటున్నవి.

ఈ ఎనిమిదిరాజ్యాలు తగు సమయంవచ్చినప్పుడు తమ చర్చలు గురించి జనరల్ అసెంబ్లీకి నివేదించవలెనని సమితి కోరవలెనని ఇండియా మరొక ముఖ్యసూచన చేసింది.

అసెంబ్లీలో వివిధ రాజ్యాలు వెల్లడించిన అభిప్రాయాలు పరిశోధన సంస్థ నియమావళికి అనుగుణంగా వుండవలెననీ, ఆ సంస్థ ఏటా జనరల్ అసెంబ్లీకి నివేదికలు పంపుతూ వుండవలెననీ ఇండియా లోగడ అభ్యర్థించింది. ఇప్పుడు ఇండియా ప్రతిపాదించిన సవరణ దీనికి అనుగుణంగా వున్నది.

పాశ్చాత్య రాజ్యాలను రెండు భాగాలు చెయ్యడానికి ఇండియా మరొక సవరణ ప్రతిపాదించింది. అణుశక్తి శాంతికాల వినియోగానికి అంతర్జాతీయ మహాసభలు జరుపడానికి నియోజింపబడింది. రెండవది పరిశోధక సంస్థ స్థాపనకు సంబంధించినది.

పాశ్చాత్యరాజ్యాల తీర్మానంలో ఈ రెండూ ఒకే అంశంగా పరిగణించబడుతున్నవి.

స్క్వేర్ వర్డు డి-49

హ్యాండ్ డెలివరీ పెట్టెలో వేయడానికి తుది గడువు

1955 అక్టోబరు 27వ తేదీ

గురువారం సా. 4 గం. ల వరకున్ను.

పోస్టులో వేయబడిన ఎంట్రీలు చేరడానికి తుది గడువు

1955 అక్టోబరు 29వ తేదీ

శనివారము సా. 6 గం. ల వరకున్ను పొడిగింపబడింది.

భారత ప్రభుత్వం

ఆహార అండ్ వ్యవసాయ శాఖ

ఆర్ ఓ ఎస్/ఎస్ ఓ ఎర్/టి ఆర్ (41).

కలకత్తా సెంట్రల్ రిజర్వులో నిలవవున్న స్టాకుందోనుంచి 125 టన్నులు బెంగాలీ పొడాబియ్యము, 400 టన్నులు ఒరిస్సా సన్న ధాన్యం, 3000 టన్నులు ఒరిస్సా మోటకరం సన్న ధాన్యం, 1000 టన్నులు బెంగాల్ సాధారణ ధాన్యం 2,000 టన్నుల బర్మా పచ్చిబియ్యం కొని దానికి సీలువేసిన టెండర్లు కలకత్తాలోని భారత ప్రభుత్వం రీజనల్ డైరెక్టరు (ఆహారశాఖ) గారిచే కోరబడుతున్నవి. టెండర్లు నిర్ణీత ఫారములో 1-11-55 ఉ. 11 గం. లలోగా రీజనల్ డైరెక్టరుకు చేరవలెను. షరతులు నిబంధనలు గల టెండరుఫారములు టెండరు 1-8 రు 2/- లు చెల్లించి, కలకత్తా, నెం. 8 ఎస్ప్లనేడ్ ఈస్టులోని రీజనల్ డైరెక్టరు ఆఫీసునుండి పొందవచ్చును. ఏ టెండరు దారైనను కనీసము ఒక ముప్పు వ్యాగన్లు కలిగిన (20-40 టన్నులు) స్టాకుకు టెండర్లు పంపవలెను. పి-501(71)

బహిరంగ టెండరు

కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా, ఉంగుటూరు పోస్టు, పొనుకుమారు గ్రామంలో వేంచేసియున్న శ్రీ రాజేశ్వరస్వామి వారి దేవస్థానముయొక్క ఉత్తర దక్షిణ భాగములలో కాంపౌండు గోడలు కట్టుటకు.

పొడవు	Area
(1) 86 (L) 2 (B) 4.6 (H)	(884)
(2) 75 (L) 2 (B) 2 (B)	(300)
	1184 or 1200

రు. 2000 మొత్తమునకు మించకుండా పనులు జరుపుటకు కాంట్రాక్టర్లు కావలెను. దీనికి ఇష్టపడువారు ముందుగా రు. 100 డిపాజిట్టుతో సహా నవంబరు 15 తేదీ ఉ॥ 11 గం.లలోగా చేరునట్లు పై దేవస్థానము మేనేజరుకు దర్ఖాస్తు క్రమైన నాదెళ్ల వున్నయ్యకు టెండర్లు పెట్టుకొన వలసినదని ఈ ప్రకటనమూలంగా తెలియపర్చుచున్నాము. మేనేజరు ట్రస్టీ,
నాదెళ్ల వున్నయ్య వ్రాలు. 20-10-55.



సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

అమెరికన్, బ్రిటిష్, ఇండియన్ మేగజిన్, కొత్త రెన్యూయల్ చందాలు తీసుకోబడును. అతి తక్కువ రేట్లు. సాంస్కృతిక, సాంకేతిక పుస్తకాలు గూడ సప్లయి చేయబడును.

INTERNATIONAL BOOK HOUSE,
Opposite Clock Tower,
Fort, Bombay-1.

టెండరు నోటీసు

(కంభం పంచాయతీ, కర్నూలుజిల్లా)

ఈ దిగువ పనులంతుగాను సీల్డు టెండర్లు 2-11-55 తేదీ సాయంత్రం 4 గంటల వరకు కంభం పంచాయతీ ఆఫీసులో శ్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే తీసుకొనబడి ఆ రోజే ఆ సాయంత్రం 5 గంటలకు తెరువబడును.

పనిపేరు: 1. పోలీసు స్టేషనురోడ్డును తారురోడ్డుగా నిర్మించుట.

ఎస్టిమేటు రు. 1800/- డిపాజిట్టు రు. 135/-

పనిపేరు:- 2. మహాత్మాజీ వీధిలో పాయిఖానారోడ్డుకు కాంపౌండుగోడ నిర్మించుట.

ఎస్టిమేట్ రు. 1800/- డిపాజిట్టు రు. 140/-

ఎన్. బి.: ఇతర వివరములు ఆఫీసునుండి పొందవచ్చును.

(సం) ఎ. ఎస్. వెంకటరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
కంభం పంచాయతీ ఆఫీసు, తేదీ 14-10-55.

కోర్టు నోటీసు

శ్రీ ప్రొద్దుటూరు డి॥ మునసబుకోర్టులో ఓ. ఎస్. నెం. 154/1955.

వాది: ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలు తరపున కమీషనరుగారు.

ప్రతివాది: బి. కె. బార్బాషా, ప్రొద్దుటూరు

ఈ నెంబరులో వాదికి ప్రతివాది యివ్వవలసిన [illegible] మొత్తం రు. 1951-8-0 లకు వాది ప్రతివాది పైన యీ దావా దాఖలు చేసివున్నాడు యిందును గురించి ప్రతివాదికి యేమైనా ఆక్షేపణ వున్న, వాయిదా 31-10-1955 తేదీ పగలు 11 గంటలకు స్వయంగాగాని వకీలు ద్వారాగాని హాజరై తెలుపుకోవలసినది. లేనియెడల ఏకపక్షంగా తీర్మానించబడును.

ఆర్. రామసుబ్బారెడ్డి, బి. ఏ., బి. ఎల్
వాది తరఫు అడ్వకేటు,
ప్రొద్దుటూరు, తేదీ 4-10-1955.

సావంత్‌వాడి, అక్టోబరు 20—కేంద్ర [illegible] పోలీసు ఆఫీసర్లను పోర్చుగీసు [illegible] గోవా ప్రభుత్వం [illegible] తెలుస్తున్నది.

[illegible]

ఆంధ్రప్రభ
1955 అక్టోబర్ 22, శనివారం

విశాలాంధ్ర

భాష కొక రాష్ట్రం చొప్పున ఏర్పాటు ఐనదమే భాషా రాష్ట్రోద్యమం కాదు. భారత రాజ్యాంగం ప్రధానమైనవిగా పేర్కొన్న పద్నాలుగు దేశభాషలను కలుపుకొని, మన దేశంలో (1951 నాటి జనాభా లెక్కల ప్రకారం) మొత్తం 845 భాషలున్నాయి. వీటినుంచి విదేశభాషలను తీసివేసినా, దేశభాషలుగా మిగిలేవాటి సంఖ్య 782. ఈ 782 భాషలకు 782 రాష్ట్రాలను స్థాపించడం ఎలా సాధ్యంకాదో, ప్రధాన భాషలు పద్నాలుగింటికి పద్నాలుగు రాష్ట్రాలను ఏర్పరచడం అలాగే సాధ్యం కాదు. రాజ్యాంగంలో ప్రధాన దేశభాషలుగా పేర్కొన బడినవాటిలో ఒకటి సంస్కృతం; మరొకటి ఉర్దూ. చారిత్రక కారణాలనుబట్టి సంస్కృతం ఒక ప్రధాన దేశభాషగా పేర్కొనబడిందే కాని, దాన్ని మాతృభాషగా పరిగణిస్తున్నవారు దేశం మొత్తం మీద 555 మంది మాత్రమే. పోతే, ఉర్దూను మాతృభాషగా భావిస్తున్నవారి సంఖ్య చాలా హెచ్చుగానే వున్నా, అట్టివారు దేశం మొత్తంమీద చెల్లాచెదరై వున్నారు. ఈ కారణాల వల్ల ఈ రెండు భాషారాష్ట్రాలను నిర్మించడం సాధ్యంకాదు. కాగా, మిగిలిన పన్నెండు భాషల ప్రాతిపదికపై దేశాన్ని పన్నెండు రాష్ట్రాలకింద విభజించడం సాధ్యమైతే కావచ్చునేమోగాని, వివిధ మాత్రం కాజాలదు.

ప్రధానమైన మన పన్నెండు దేశభాషలను మాట్లాడేవారి సంఖ్యలలో విపరీతమైన వ్యత్యాసాలున్నాయి. ఉదాహరణకు, హిందీని మాట్లాడేవారు (హిందీ నుంచి అంతగా భిన్నమైనవి కావు కాబట్టి, హిందీ అన్నప్పుడు ఉర్దూ, హిందూస్థానీలను కూడా కలుపుకోవచ్చు) దాదాపు పదిహేను కోట్ల మంది కాగా, కన్నడం, మలయాళం, ఒరియా భాషలను మాట్లాడేవారు ఒకటిన్నరకోట్లకు లోపుగానే వున్నారు. నిజానికి దేశం మొత్తం జనాభాలో ఒక్క హిందీ మాట్లాడేవారు నూటికి 46 వంతుల మందికి పైగా కాగా, మిగిలిన పదకొండు భాషలవారు నూటికి 54 వంతులకు లోపు మాత్రమే. అయినా, "భాష కొక రాష్ట్రం" అనే సూత్రం ప్రకారం ఒకే హిందీ రాష్ట్రాన్ని నెలకొల్పడం విజ్ఞత కాగలదా?

రాష్ట్ర పునర్విభజన సందర్భంలో భాష ఎంత ముఖ్యమో, రాష్ట్రాల విస్తీర్ణం, వాటి ఆర్థిక స్తోమత, పరిపాలనా సౌలభ్యం మున్నగునవన్నీ అంత ముఖ్యమైనవే. కాబట్టి "భాష కొక రాష్ట్రం" అనే సూత్రాన్ని తు. చ. తప్పకుండా అమలు జరపడం సాధ్యంకాదు; అది వాంఛనీయం కాదు కూడా.

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొన్న పక్షంలో తెలంగాణా ప్రత్యేకరాష్ట్రంగా వుండాలని కోరుతున్నవారికి మాతృభాషాభిమానం లేదని కాని, ఉర్దూభాషను, దానికి సంబంధించిన సంస్కృతిని సంరక్షించవలెనే వారి లక్ష్యమని, లేదా, రాజప్రముఖ్ వ్యవస్థను కాపాడడానికే వారు శాపత్రయ పడుతున్నారని విమర్శించడం జరగదు. రాష్ట్రం పెద్దదైపోతే, పరిపాలనా సౌలభ్యంతోపాటు స్వసంరక్షణాసౌకర్యాలు తగ్గిపోగలవన్న విశ్వాసం తోనే వారు తెలంగాణా విడిగా వుండాలని కోరుతూ వుండవచ్చు. విశాలాంధ్రలో భాగమైనప్పటి కంటె, విడిగా వున్నప్పుడే తెలంగాణా త్వరగా వృద్ధిలోకి రాగలదని వారు చిత్తశుద్ధితో పూర్వకంగా నమ్ముతూనూ వుండవచ్చు.

ఏమైనా, భిన్నాభిప్రాయం గల వారికి ఏవో సంకుచితత్వాన్ని, లేదా, ఏవో దురుద్దేశాలను అంటగట్టడం ఎంతో మాత్రం మంచిదికాదు. లేనిపోని నిందారోపణలవల్ల వారి ప్రాతికూల్యం మరింత బలపడుతుంది.

దేశం జనాభాలో హిందీవారి వలె నూటికి 46 వంతులు కాక, నూటికి పదివంతుల చొప్పునే తెలుగువారున్నారు. విచ్ఛిన్నం చేయనక్కరలేదని ఫజల్ అలీ కమిషన్ చెప్పిన ఉత్తర ప్రదేశ్ 630 లక్షల జనాభాలో తెలుగువారి మొత్తం సంఖ్య సగం కంటె తక్కువ. మలయాళీల సంఖ్యావలె (దాదాపు 134 లక్షలు) మరీ తక్కువకాక, ఉత్తరప్రదేశ్‌లోనివారి సంఖ్యవలె మరీ ఎక్కువకాక, తెలుగువారి సంఖ్య (330 లక్షలు) సౌష్ఠవంతో కూడిన ఒక చక్కని రాష్ట్రం ఏర్పడ్డానికి తగినట్టుగా వున్నది. తెలంగాణా కనీసం కొంతకాలం పాటు విడి రాష్ట్రంగా వుండాలని చెప్పిన ఫజల్ అలీ కమిషన్‌వారు సయితం ఈ విషయాన్ని కాదనలేదు. కాబట్టి, విశాలాంధ్ర నిర్మాణాన్ని తెలుగువారందరు హృదయపూర్వకంగా వాంఛించాలనడంలో సందేహమేమీ లేదు.

అయితే, విశాలాంధ్రోద్యమానికి ప్రస్తుతం కేంద్రం కావలసింది ఆంధ్రరాష్ట్రం కాదు; తెలంగాణాయే. 1961 వరకు విడిగా వుండడానికి, కోరితే ఆటుపిమ్మట తన అస్తిత్వాన్ని కాపాడుకో దానికి తెలంగాణాకు ఫజల్ అలీ కమిషన్ అవకాశ మిచ్చింది. కాబట్టి విశాలాంధ్ర ఇప్పుడే కావలెనో, కొంతకాలం తర్వాత కావలెనో, లేదా అసలే అక్కరలేదో నిర్ణయించుకొనవలసినట్టిది తెలంగాణాయే: ఈ పరిస్థితిలో ఆంధ్రరాష్ట్రం నుంచి ఏమాత్రం ఒత్తిడి వచ్చినట్టు కనబడినా, అది తన మెడకు బిగవడం కిందనే తెలంగాణాకు తోచవచ్చు. తెలంగాణా విడిగానే వుండిపోవాలని కోరుతున్నవారిపై లేనిపోని నిందారోపణలు జరిగితే, ఈ అనుమానం మరింత బలపడవచ్చు. కాబట్టి, ఆంధ్రరాష్ట్రంవారు ఇప్పట్టున ఎంతైనా మెలకువను నిగ్రహాన్ని చూపించవలసి వున్నది.

విశాలాంధ్ర వెంటనే ఏర్పడవలెనో, అక్కరలేదో, నిర్ణయించుకోవలసిన తెలంగాణా విశాలాంధ్రపైపుకే పూర్తి మొగ్గు చూపుతున్న సూచనలు స్పష్టంగా కానవస్తున్నాయి. ఇప్పటివలెనే ఇకముందుకూడా ఆంధ్రరాష్ట్రానికి చెందినవారు యీ మార దృష్టిని, కార్యదక్షతను ప్రదర్శించి విశాలాంధ్ర అవతరణకు మార్గాన్ని సుకరం చేయగలరనే విశ్వసిస్తున్నాము.

విశాఖపట్నంలో హార్బర్ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—నేషనల్ హార్బర్ బోర్డు సమావేశం ఈనాడి నవంబరు 24మొదవతేదీన విశాఖపట్నంలో జరుగగలదు. ఈ సమావేశంలో ద్వితీయ ప్రణాళికా కార్యక్రమాలు హార్బర్ల అభివృద్ధి కార్యక్రమాలు, రేవు కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మున్నగునవి చర్చించబడగలవు.

ఈ సమావేశానికి ఇండియా ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ అళగేశన్ అధ్యక్షత వహిస్తారు. ద్వితీయ ప్రణాళికలో పెద్ద, చిన్న రేవుల అభివృద్ధికినాను 60 కోట్లు ఖర్చు చేయడానికి కార్యక్రమాలు తయారు అయినవి.

సింగపూర్, అక్టోబర్ 20—గత మంగళవారంనాడు పెరాక్‌లో ఒక సూర్యాస్తమయం ఒక కొద్దిన్నవారం [illegible] సందర్భంలో ముసుగు [illegible] మార్చి, [illegible] ప్రకటించబడింది.

"పంజాబీ రాష్ట్రాన్ని కోరుతున్న మాస్టర్ తారాసింగ్‌ను చర్చలకోసం ప్రధాని నెహ్రూ ఢిల్లీకి ఆహ్వానించారు"—వార్త

ఉత్తమ నాటకాల లక్ష్యం

"ప్రజలలో విజ్ఞానాన్ని వెదజల్లడమే కావాలి"

హైదరాబాదులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు సమావేశంలో డాక్టర్ చెన్నారెడ్డిగారి ఉపోద్ఘాత

హైదరాబాద్, అక్టోబర్ 21—

ఆంధ్ర నాటక కళాపరిషత్తు 19 వ వార్షిక సమావేశం నేటి దినం ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ థియేటర్లో ప్రారంభమైన ఈ సమావేశానికి విశాలాంధ్ర నలుమూలలనుంచి అనేకమంది నటులు, నాటక కర్తలు, సినీ ఆర్టిస్టులు మున్నగువారు హాజరైనారు.

ఈ పరిషత్తు ప్రారంభమైన ఈ 19 సంవత్సరాలలోను హైదరాబాదులో ఈ సమావేశం జరగడానికి ఇదే ప్రథమ పర్యాయం.

ఈ సమావేశంకు పుయ్యూరు రాజా శ్రీ ఎమ్. ఆర్. అప్పారావుగారు అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ నటకుడు శ్రీ బందా కనకలింగేశ్వరరావుగారు సమావేశంకు ప్రారంభోత్సవం చేశారు.

ఆహ్వాన సంఘాధ్యక్షులు, హైదరాబాద్ మంత్రి డాక్టరు చెన్నారెడ్డిగారు సభ్యులకు స్వాగతం చెబుతూ, నాటకం కేవలం వినోదం కోసమేగాక, విద్యా, విజ్ఞాన వివ్వదం ప్రధాన లక్ష్యంగా (ప్రాయిశ్చిత్తి) ప్రదర్శించబడాలని అన్నారు. ప్రజానీకానికి విజ్ఞానాన్ని వెదజల్లడం నాటక ప్రధాన లక్ష్యం కావాలన్నారు.

బారాబంకి చిత్రవధ

యు. పి. ముఖ్యమంత్రి వివరణ

లక్నో, అక్టోబర్ 20—ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సెప్టెంబర్ 7 వ తేదీన అసెంబ్లీ సభ్యుడు భగవతి ప్రసాద్ శుక్లా హత్య గావించబడిన సందర్భంలో ఎలాటి ఆయన ముస్లాయిలు ఇద్దరు అరెస్టు గావించబడినారని, ఇప్పుడు న్యాయస్థానంలో కేసు దాఖలు చేయబడిందని నేడు యు. పి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ ఒక ప్రకటన చేశారు.

అక్టోబర్ 18 వ తేదీన బారాబంకిలో అసెంబ్లీ సభ్యుడు అవధేశంకర్ వర్మ, ప్రజా-సోషలిస్టుపార్టీ సభ్యుడు సియారాముల హత్యను గురించి ఒక ప్రకటన చేస్తూ పై విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ఈ హత్యోదంతం వివరాలు ఆయన ఇలా చెప్పారు:—

"అక్టోబర్ 16 వ తేదీన బారాబంకి జిల్లాకు చెందిన బాదియర్ గ్రామంలో సోషలిస్టుపార్టీ కార్యకర్తల దినం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. ఈ సభలో సియారామ్ ఉపన్యసించ నున్నాడు. అసెంబ్లీ సభ్యుడు అవధేశంకర్ వర్మ కూడా సభలో వున్నాడు. సియా రాముకు, ఆయన తండ్రికి పరిసర గ్రామాలకు చెందిన ఆమీందారులకు చాలా కాలంగా స్పర్థలు వున్నవి.

"సియారాం ప్రసంగం పూర్తికాగానే 250 మంది లాఠీలు, బరిసెలు, గుడాకులు తీసుకొని వచ్చి సియారామును చంపడానికి తాము వచ్చినట్లు హెచ్చరించి ఆయన మీదపడ్డారు.

సభలో వున్న అవధేశంకర్ వర్మ ఆయనను రక్షించడానికిపోయి, ఆయనను అక్కడ్డారు. ఆయననుకూడా వారు చంపివేసి తెండు శవాలను తీసివేసి వెళ్ళ తగులబెట్టారు."

ఈ సభకు మ్యూటీమీద వెళ్ళిన పోలీసు ఆయుధాలతో వున్నవారినిచూచి అనుమానించి అదనపు పోలీసు బలగాలకొరకు సందేశం పంపినారని, అయితే అది పోలీసు స్టేషను అందలేదని, ఆ సంగతి రైల్వే అధికారులు విచారించవలసినదిగా ముఖ్యమంత్రి అన్నారు.

పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ సంఘటన స్థలం చేరుకొనిచూచి, ఆ గ్రామంలో ఒక పోలీసు దళం పహారా కాస్తున్నదని కూడా ఆయన చెప్పినారు.

మూడు నాలుగు రోజులలో అన్ని వస్తువులు గ్రాముల కొనబడగలవని, సభ్యులు హత్యచేసినట్లు పరిస్థితి ఏమాత్రం విషమించలేదని కూడా ముఖ్యమంత్రి అన్నారు.

ఒక సోషలిస్టు సభ్యుని ప్రసంగించబోగా స్పీకర్ అందుకు సమ్మతించలేదు.

యు. పి. ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ ఒక ప్రకటన చేస్తూ [illegible] రేపు, మందులకోసం [illegible] ప్రయత్నం జరుగుతున్నాయి.

నెల్లూరుజిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీలో చీలిక

నెల్లూరు, అక్టోబర్ 16—నెల్లూరుజిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుల, యితర వర్కర్ల సమావేశం ఇటీవలం యిచ్చట శ్రీ ఆలపం నరసింహంగారి అధ్యక్షతన జరిగింది. పార్టీలో ఏర్పడిన చీలికలను గూర్చి సహాయ కార్యదర్శి శ్రీ గండికోట వెంకటేశ్వర్లు, శ్రీ టి. సి. కొండయ్య, శ్రీ యం. మాధవరావుగారలు మాట్లాడారు.

పిమ్మట ఒక వర్గం సమావేశం నుంచి వెళ్ళిపోయి, వేరుగా సమావేశం జరిపి, డాక్టర్ రామ్ మనోహర్ లోహియాచే నెలకొల్పబడనున్న నూతన సోషలిస్టు పార్టీలో చేరుటకు నిర్ణయించింది. జిల్లా సోషలిస్టు వర్కర్ల సమావేశం ఈ నెల 30 వ తేదీన కావలిలో జరుపుటకు, ఈ సమావేశమునకు శ్రీ ఎ. వీర్రాఘవరావుని ఆహ్వానించుటకు కూడా తీర్మానించింది.

జిల్లా పి. యస్. పి. నుండి రాజీనామా చేసిన వారిలో శ్రీయుతులు పి. శ్రీధరరావు (ప్రధాన కార్యదర్శి), గండికోట వెంకటేశ్వర్లు, సుబీర రమణయ్య (సహాయ కార్యదర్శులు); ఆలపం నరసింహం, కె. దశరథ రామిరెడ్డి (కార్యవర్గ సభ్యులు) యం. మాధవరావుగారలు మరికొందరు కలరు.

తర్వాత మిగతా ప్రజా సోషలిస్టు పార్టీ సభ్యులు తమ సమావేశం కొనసాగించి పార్టీ పరిస్థితులను గూర్చి చర్చించిన పిమ్మట, జాతీయ కార్యవర్గం పార్టీ సంప్రదాయాలను, క్రమశిక్షణను కాపాడుటకు డాక్టర్ లోహియా పై తీసుకున్న చర్యను బలపరుస్తూ, పార్టీని కట్టుదిట్టంగా నడుపుటకు తీర్మానించారు.

శ్రీయుతులు మధుమామయ, యస్. జి. గోరేలకు కఠిన శిక్షలు విధించిన పోర్చుగీసు ప్రభుత్వం చర్యలను ఖండిస్తూ, నేటి పరిస్థితులలో శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వం పార్టీకి అత్యవసరం కాబట్టివారు ముందు కొచ్చి పార్టీని నడిపించవలసినదిగా కోరారు.

జిల్లా జనరల్ కౌన్సిలుకు దిగువ పేర్కొన్నవారిని ఎన్నుకొన్నారు: శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డి, టి. సి. కొండయ్య, బుంగా వాయుసింగారెడ్డి, వి. మాలకొండారెడ్డి, ఎ. చెన్నయ్య, టి. పాపయ్య, బి. సుబ్బయ్య, యస్. పి. ఆర్. శర్మ, యం. సుబ్రహ్మణ్యం, పి. ఎ. సుబ్రహ్మణ్యం, మహమ్మద్ ఇస్మాయిల్, యం. గియాజ్ బేగ్, పిల్లల రమణయ్య, టి. చంద్రశేఖరరెడ్డి, పి. దశరథరామిరెడ్డి, కె. రంగనాథంగార్లు.

నెల్లూరు రైల్వే స్టేషనులో కూలీలు [illegible] గుడిసెలు వేసుకొని కాపురం వుంటున్న 80 హరిజన కుటుంబములు, 20 ఏనాది కులముల వారిని అప్పటి నుండి ఖాళీచేయించవలసి వచ్చినది ప్రభుత్వాధికారులు [illegible] యిచ్చి నమ్మకము. ఆ కుటుంబములు వారు. సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యదర్శి శ్రీ ఆల్పం ఆంజనేయులుగారి నాయకత్వమున జిల్లా కలెక్టరు [illegible] విచారించారు.

మున్సిపల్ చెయిర్మన్‌గారు [illegible] నివసించుటకు ఇతర ప్రదేశ స్థలములు చూపించవలసినది కలెక్టరుగారు చెప్పినట్లు తెలుస్తున్నది.

ఆంధ్ర హైకోర్టు జడ్జి [illegible] నాచురాలు అక్టోబరు 18 వ తేదీ [illegible] రాజమండ్రికి వచ్చి [illegible] వెళ్లారు.

అఖిల హైదరాబాద్ గ్రంథాలయ సభ

డిసెంబర్ 17,18,19 తేదీలలో

సికింద్రాబాద్, అక్టోబర్ 19—అఖిల హైదరాబాద్ గ్రంథాలయ సమావేశం కార్యదర్శి శ్రీ ప్రసన్నగోపాల్‌గారు ఇలా తెలియజేస్తున్నారు:—

"రెండవ హైదరాబాద్ గ్రంథాలయముల సమావేశం సికింద్రాబాద్‌లో డిసెంబర్ 17, 18, 19 తేదీలలో జరుపవలెనని నిర్ణయింపబడినది.

"ఈ సమావేశంలో అనేక విషయములపై చర్చజరిపి నిర్ణయములు తీసుకోవలసివుంది. హైదరాబాద్ రాష్ట్రంలో గ్రంథాలయోద్యమం అధికంగా వ్యాప్తిలోకి తీసికొని వచ్చుటకు ఏ మార్గములు అవలంబించవలసి వున్నదీ, ప్రస్తుతమున్న గ్రంథాలయములు పరస్పరం ఎట్లు సహాయించుకొనవలెనో, గ్రంథాలయ ప్రాముఖ్యము దాని నిర్వహణకు సంబంధించిన విషయములను ప్రజ లక్ష్యం చేసుకొను నట్లును చేయుటకు ఏవి పద్ధతులు అవలంబించవలెనో ఈ సమావేశంలో చర్చింపబడుతవి.

"ఈ సమావేశంలో వివిధ వర్గములవారి అభిప్రాయములు దృష్టిలో నుంచుకొని కార్యక్రమం నిర్ణయింపబడినది. సమావేశంలో "హైదరాబాద్ పబ్లిక్ గ్రంథాలయముల చట్టం, 1955 మరియు అమలు జరుపుతున్న విధానం", రాష్ట్రమందలి పబ్లిక్ గ్రంథాలయములను అభివృద్ధిపరచుట, గ్రంథాలయ పరస్పర సహకారం", "గ్రంథాలయోద్యమ వ్యాప్తికి భవిష్యత్ కార్యక్రమ విధానం" మొదలగు విషయములు చర్చింపబడుతవి.

"ఈ సందర్భంలో అధిక సంఖ్యాకులు చెరిగేట్లుగాను, ఆహ్వానసంఘ సభ్యులుగాను, సహాయ పోషకులుగాను చేరి సమావేశమును జయప్రదం చేయుదురని ఆశించుచున్నాను. డెలిగేటుకు రూ 3, ఆహ్వానసంఘ సభ్యులకు రూ. 5. సభ్యత్వ రుసుముగా నిర్ణయమైనది.

"అందరు గ్రంథాలయ పాలకులు, ప్రముఖ్యులు, ప్రజా గ్రంథాలయాధికారులు, గ్రంథాలయోద్యమమునం దభిలాష కలవారందరును డెలిగేట్లుగాను, ఆహ్వాన సంఘ సభ్యులుగాను, సహాయ పోషకులుగాను చేరి సహకరించితే సమావేశంలో పాల్గొన గోరుచున్నాను. రాష్ట్రీయ పద్ధతులలో గ్రంథాలయముల నిర్వహణ విధానములను రూపొందించుటకు ఈ

(మిగిలి 8 వ కాలంలో)

శ్రీమతి సుధ జోషిపై నేరారోపణ

త్వరలో పోర్చుగీసు మిలిటరీ ట్రిబ్యునల్‌చే విచారణ

పూనా, అక్టోబరు 21—గత ఏప్రిల్ ఆరవ తేదీన గోవాలో సత్యాగ్రహం చేసిన గోవా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సుధ జోషి ఈ మాసాంతంలో పోర్చుగీసు మిలిటరీ ట్రిబ్యునల్‌చే విచారించబడగలదని ఇక్కడి గోవన్ నేషనల్ కాంగ్రెస్‌వర్గాల ద్వారా తెలియవచ్చింది.

గోవాను ఇండియాలో విలీనం చేయడానికి తగు వాతావరణం కల్పించే ఉద్దేశంతో శ్రీమతి జోషి తగు పత్రాలు లేకుండా, న్యాయశాస్త్ర లాంఛనాలను పాటించకుండా పోర్చుగీసు భూభాగంలో ప్రవేశించడంద్వారా "రాజద్రోహ నేరానికి" ఒడిగట్టుకొన్నదని ప్రభుత్వం నేరారోపణ చేసింది. పోర్చుగీసు పీనల్ కోడ్ ప్రకారం ఈ కేసును శిక్షించవలెనని కూడా "చార్జిషీట్"లో పేర్కొనబడింది.

నాగార్జున సాగర్

(1 వ పేజీ తరువాయి)

గురించి దర్యాప్తు కొనసాగుతున్నదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

హైదరాబాదు వైపున 140 మైళ్ళ పొడవున నిర్మించబడగల కాలువలో 30 మైళ్ళ వరకు సర్వే పూర్తిచేయబడింది.

ప్రాజెక్టుకు సొమ్ము కేటాయించబడినప్పుడు రెండు వైపుల సర్వే పూర్తి అయిన కాల్వల నిర్మాణం ప్రారంభించబడగలదు. దీనితో పాటు దాము నిర్మాణం కూడా ప్రారంభించబడుతుంది.

వచ్చే సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఒక కోటి రూపాయల సొమ్ము ఖర్చు చెయ్యబడగలదని విశ్వసించబడుతున్నది. అందులో యంత్ర పరికరాలకు 30 లక్షల రూపాయలు ఖర్చు చెయ్యబడుతుంది.

హైదరాబాద్ వైపున రామపలం వద్దకు 12 మైళ్ళ పొడవున రోడ్డు నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇది జాతీయ రహదారి స్థాయిలో వుండగలదు.

(తొలి వార్తలు 4 వ పేజీలో)

మహారాష్ట్రుల సూచన

(1 వ పేజీ తరువాయి)

ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఇదొక్కటేనని, దీనిని ఆమోదించకపోతే, బొంబాయినగరంతో సహా సంయుక్త మహారాష్ట్ర కావాలనే తమ మొదటి కోరిక వెలిబుచ్చబడుతుందని కూడా ప్రతినిధివర్గం హైకమాండుకు స్పష్టం చేశారట.

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాచరణ పర్వ

నేటి దినపద మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం ప్రత్యేక సమావేశంలో కమిషన్ సిఫారసులు చర్చింపబడ్డాయి. కొంత చర్చ జరిగిన తరువాత సమావేశం రాత్రికి వాయిదా వెయ్యబడింది.

ఈ విషయంలో అధ్యక్షుడు శ్రీ దేవగిరికర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, (1) కమిషన్ సిఫారసుచేసిన బొంబాయి రాష్ట్రం, (2) బొంబాయి నగరం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా బొంబాయిరాష్ట్ర విభజన (3) అప్ప మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలతో బొంబాయి నగరం రాజధానిగా ఒకే బొంబాయిరాష్ట్రం-ఈ మూడు ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించామని అన్నారు.

సంయుక్తమహారాష్ట్రకు ప్రత్యామ్నాయంగా పై మూడవ ప్రతిపాదనకు నేటి సమావేశంలో కార్యవర్గం యావత్తూ సుముఖంగా వున్నారని ఆయన వెల్లడించారు.

కాంగ్రెసు నుంచి [illegible] ఆయన చేసిన [illegible] సమావేశం ముందు [illegible] నిర్ణయం జరగవలెనని, హైకమాండుతో ఇంకా సంప్రదింపులు జరగవలసి ఉందని ఆయన అన్నారు.

పార్లమెంటులో ఈ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదించబడే దిగువ సభకు పెట్టే ముందు నిర్ణయంగా తెలియజేయబడగలదని ఆయన అన్నారు.

బొంబాయి విషయంలో కమిషన్ సిఫారసును పునర్విచారించడానికి హైకమాండ్ అంగీకరించడమే ఒక విషయమని, మహారాష్ట్రులకు అన్యాయం జరిగిందన్నది స్పష్టంగా ఎదిరిస్తున్న విషయమేనని ఆయన అన్నారు మహారాష్ట్ర నాయకులలో అభిప్రాయ భేదాలు లేవన్నారు.

బొంబాయి కాంగ్రెస్ వ్యతిరేకత

ప్రస్తుత బొంబాయి రాష్ట్రంలో ఏవిధమైన చేర్పుడుం బొంబాయి కాంగ్రెస్ సంఘానికి ఇష్టం కాదని, ఆ ప్రతిపాదనను అది వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ హైకమాండుకు బొంబాయి కాంగ్రెస్ తరపున వాయిదాలు వెళ్ళిన శ్రీ కె. కె. షా అన్నారు.

విదర్భను చేర్చే ప్రతిపాదనను అంగీకరించేపక్షంలో బొంబాయి నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యాలని హైకమాండుకు తాను చెప్పానన్నారు.

ఢిల్లీకి తారాసింగ్ ప్రయాణం

అమృతసర్, అక్టోబరు 20—ప్రధాని నెహ్రూ అంగీకారం మేరకు పంజాబు విషయంలో కమిషన్ సిఫారసులను గురించి చర్చలు జరపడానికి మాస్టర్ తారాసింగ్ ఈనెల 21 వ తేదీన ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఆయనతో పాటు నాయకులు ఇద్దరు ముగ్గురు వెళ్ళనున్నారని అకాలీ ప్రధాన కార్యాలయంలోని ఒక ప్రకటన తెలియజేస్తున్నది. చర్చలు 21 వ తేదీన జరుగగలవు.

అమెరికా వా. రాయబారవ

చెన్నపురిలో సన్మా

మద్రాసు, అక్టోబర్ 2—వాణిజ్య రాయబారవర్గ సభ్యులను నిన్న సాయంత్రం ... మద్రాసు నగరంలోని వర్తకులు విందు చేశారు.

దక్షిణ భారత వాణిజ్య మండలి శ్రీ ఎం. ఏ. చిదంబరంగారు ఇండియా, అమెరికా దేశాల నుంచి వున్న వాణిజ్య సంబంధాలను తెలిపారు. అమెరికా రాయబారవర్గం వారి రాకతో పరస్పరం దేశాల మధ్య వాణిజ్యం మరింత పెంపొందగలదని తాను ఆశిస్తున్నానని

అమెరికా వాణిజ్య రాయబారవర్గ నాయకుడు మిస్టర్ ప్రెంటిస్ ఎం. ఇండియా, ఇండియాలోని వర్తకుల కారిణాదం పెంపొందడంతో వారికి ఎదీ వుండదో తెలిపారు.

రాయబారవర్గంలోని ఇతర సభ్యులు మాట్లాడారు. మద్రాసు వాణిజ్యమండలి అధ్యక్షుడు మిస్టర్ టి. రోజర్స్ వందన సమర్పణ చేశారు.

రూపాయి బ్యాంకులు

కర్నూలు, అక్టోబరు 21—ఇండియాలో మొట్టమొదటిసారిగా "రూపాయి బ్యాంకులు" కొన్ని కాలేజీలలో ప్రారంభించబడనున్నవి. కాలేజీ విద్యార్థులలో పొదుపరితనాన్ని నేర్పడమేగాక బ్యాంకింగ్‌లో అనుభవం చేకూర్చడానికి ఈ బ్యాంకీల నిర్ణయం జరిగింది.

పెనుకొండలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీలో ఇలాంటి రకం బ్యాంకులో మొదటిది స్థాపించబడింది.

ఆంధ్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రారు శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారు నేడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కమాట బాకాలో నిల్వవుండదగు కనీసపు మొత్తం రూపాయ అని, ఎన్నిసార్లు అయినా నగదు బ్యాంకులో డబ్బువేసి తీసికుంటూ వుండవచ్చునని, పెన్నీలను జాగ్రత్తగా కాపాడితే పౌండ్లు వాటంతటవే నిలవ వుండగలవన్న సూత్రమే దీనికి ప్రాతిపదిక అని కూడా అన్నారు.

విద్యార్థుల కో-ఆపరేటివ్ స్టోర్సులు బాగా విద్యార్థుల ఆదరాభిమానాలను పొందుతున్నావనికూడా శ్రీ సుబ్రహ్మణ్యం నాయుడుగారు అన్నారు.

ఇప్పుడు మొత్తం 148 స్టోర్సులు వున్నవని, 9,400 మంది విద్యార్థులు, 3,000 మంది ఉపాధ్యాయులు వీనిలో సభ్యులుగా వున్నారని ఆయన అన్నారు. గత జూన్ 30 వ తేదీ నాటికి ఈ కో-ఆపరేటివ్ సొసైటీలు కొన్నమ్మది 6,22,000 రూపాయల వరకు వుంటే, అమ్మినది 6,73,000 దాకా కలదని కూడా ఆయన పేర్కొన్నారు.

కార్మిక సలహా సంఘం

మద్రాసు, అక్టోబర్ 20—3 ఉదయం ఇక్కడ జరిగిన ఆంధ్రరాష్ట్ర కార్మిక సలహా సంఘ సమావేశానికి హాజరైన వారిలో శ్రీయుతులు, పరిశ్రమలు, సహకార, కార్మిక శాఖ కార్యదర్శి ఆర్. ప్రసాద్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ ఎస్. ఆర్. కైవార్, రీ సెటిల్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్ రీజియనల్ డైరెక్టర్ పుష్పరాజ్ కె. ఎ. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వి. రామకృష్ణ, రాయలసీమమిల్స్ డైరెక్టర్ల బోర్డు చెయిర్మన్ హెచ్. సీతారామరెడ్డి, ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కె. వి. సోమయాజులు, ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు కె. ఎల్. నరసింహం, ఎ. ఎల్. టి. డి. స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. ఎస్. మల్లికార్జునరావు, భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు, ఆంధ్రశాఖ ఉపాధ్యక్షుడు వి. వెంకటరావుగార్లు కలరు.

నేడు జరిగిన సమావేశంలో ప్రధానంగా కార్మికుల నష్టపరిహార చట్టానికి (1923) లభ పెట్టబడిన సవరణల గురించి, తొలి సమావేశంలో బోర్డువారు చర్చించిన విషయాలపై తీసుకొన్న చర్యల గురించి పరిశీలన జరిగినట్లు తెలుస్తున్నది.

మంత్రికి విందు

మద్రాసు, అక్టోబర్ 21—విద్యుచ్ఛక్తి, కార్మిక శాఖల మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు మద్రాసు రాక సందర్భంలో వారికిని, కార్మిక సలహాసంఘ సభ్యులకును శ్రీ వెలగపూడి రామకృష్ణగారు నిన్నరాత్రి కన్నెమరా హోటలులో విందుచేశారు.

శ్రీయుతులు ఆర్. ప్రసాద్ (ఐ.సి.ఎస్.) ఆంధ్ర వాణిజ్య సంఘం అధ్యక్షులు శ్రీ కె. వి. సోమయాజులు, శ్రీ రామానందరావు, శ్రీ పి. దశరథరామిరెడ్డి, మిస్టర్ ఏ. స్పీడ్, వి. వి. గిరి, శ్రీ నార్ల వెంకటేశ్వరరావు, శ్రీ పర్వతనేని బ్రహ్మయ్యగారలు తదితరులు విందులో పాల్గొన్నారు.

(6 వ కాలం తరువాయి)

సమావేశం అధికంగా సహాయకారి కాగలదని విశ్వసించుచున్నాము. అందుకే ఈ సందర్భమున రాష్ట్రమందలి అన్ని జిల్లాలనుండి ప్రతినిధులు, గ్రంథాలయోద్యమాభిమానులు సమావేశముగురుచు గనుక పరస్పరం తమ అనుభవములను తెలియజేసుకొని అభ్యుదయ మార్గములను వెదకుటకు అవకాశం లభించునని నమ్ముచున్నాము. ఈ సమావేశమున పాల్గొనుటకు జిల్లాలనుండి వచ్చువారు గాని కార్యకర్తలు ముందుగానే తెలియపరచిన వారికి వసతులు చేయబడుతాయి. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయబడును. సమావేశమును గురించిన ఇతర వివరములు రెండవ అఖిల హైదరాబాద్ గ్రంథాలయముల సమావేశం, గాంధీ స్మారక గ్రంథాలయం, 115, మహాత్మా గాంధీ రోడ్, సికింద్రాబాద్‌వారి నుండి తెలిసికొనవచ్చు. హైదరాబాద్ గ్రంథాలయ సమితి, సికింద్రాబాదు [illegible] తెలియజేస్తున్నాము."

జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చర్చలపట్ల కృశ్చెవ్ ఆశాభావం

లండన్, అక్టోబర్ 20—ఈ నెల జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం తప్పక ఫలప్రదం కాగలదని సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మిస్టర్ నికిటా క్రుశ్చెవ్ పూర్తిగా ఆశాభావంతో వున్నట్టు ... ఆ పత్రిక ప్రధాని మిస్టర్ ... నుంచి నేడు లండన్‌కు ... రని చేరాడు.

... న మాస్కోలో వారం రోజులు ... న్నారు.

... సోవియట్ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన ... వ్యూరోను, విదేశాంగ మంత్రి మిస్టర్ ... వేరోను సంభాషణలు జరిపి వచ్చా ... న తెలియజేశారు.

... మొలటావ్ కూడా జెనీవా సమా... మిస్టర్ కృశ్చెవ్ వలెనే ఆశాభావం ... రట.

డల్లెస్ ఆశాభావం

... న్, అక్టోబర్ 20—వచ్చే గురువారం జెనీవాలో ప్రారంభం కానున్న ... అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల ... సమావేశం తప్పక ఫలప్రదం కాగలదని ... న్ విదేశాంగ మంత్రి ఆశాభావం ... ఎచినట్లు నేడిక్కడ విదేశాంగ కార్యా... లో అంతర్జాతీయ వ్యవహారాల పై ... జరిపి వచ్చిన అమెరికన్ కాంగ్రెస్ ... లు విశదం చేశారు.

కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ పార్టీకి చెందిన ... లు, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ... లు కూడా నేడు మిస్టర్ డల్లెస్‌తో ... గంటలసేపు చర్చలు జరిపారు.

హిట్లర్ పుర్రె

పరీక్షార్థం రష్యన్‌లు మాస్కోకు తీసుకువెళ్ళారట

... డ్ ల్యాండ్ క్యాంప్, అక్టోబర్ 20—... 1945 మే మాసారంభంలో జర్మన్ ... ంత హిట్లర్ అస్థికలను (తవ్వితీసి), ... వున్నను పరీక్షార్థం మాస్కోకు తీసుకు... ని హిట్లర్ అంగరక్షక దళంలో మేజ... చేసిన కార్ల్ ష్నీడర్ (వయస్సు 57 ...) నేడిక్కడ విశదం చేశారు.

... ర్ శవాన్ని, ఇవా బ్రౌన్ శవాన్ని ... చేయడానికి హిట్లర్ సొంత పెట్రోలీ ... ంచి రానే స్వయంగా 180 చిన్న ... పెట్రోల్‌ను పంపించినట్టు ఇతడు ... శాడు కూడా.

... ర్ ... మెంట్ ... ఈ ... పెట్రోల్‌తో నింపబడిందట.

... రి బొగ్గుగా తయారైన హిట్లర్ శవం, బ్రౌన్ శవంకూడా బెర్లిన్‌కు సమీపం... లోని ఒకలో ఒక ఆస్పత్రిలో పరీక్షించబడిన ... పిమ్మట ... పాతి పెట్టాలు. దౌడ ఎముకలు ... సమగ్రపరీక్షకై మాస్కోకు తీసుకొని పోబడి... నట్టు ఈ విషయాలను చూసిన ఇతరోడి ... సైదీలు తనకు తెలియజేశారని కూడా ... న్డర్ వెల్లడించాడు.

... గత సంవత్సరమంతా మధ్య సైబీరియాలోని జెయిల్లో యుద్ధఖైదీగా వున్నాడు.

వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమానం

స్టాక్‌హోమ్, అక్టోబర్ 20—వైద్యశాస్త్రంలో ఈ సంవత్సరం నోబెల్ బహుమానాన్ని ప్రొఫెసర్ హ్యూగో థియోరెల్‌కు ఇవ్వాలని కారొలిన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ నిర్ణయించింది.

52 సంవత్సరాల వయస్సుగల ఈ ప్రొఫెసర్ స్టాక్‌హోమ్‌లోని నోబెల్‌మెడికల్ కెమిస్ట్రీ ఇన్‌స్టిట్యూట్‌లో అధిపతిగా పని చేస్తున్నాడు. రక్తం విషయంలో నిపుణుడు.

కొలంబో ప్రణాళిక ప్రాంతంలో అణుశక్తి పరిశోధన కేంద్రాలు

అమెరికా, కెనడాల ప్రతిపాదనలకు ప్రణాళికదేశాల హర్షోత్సాహాలు

సింగపూర్, అక్టోబర్ 20—

కొలంబో ప్రణాళిక అమలు జరుగుతున్న ప్రాంతంలో అణుశక్తితో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, అభివృద్ధులకు అమెరికా, కెనడాలు చేసిన ప్రతిపాదనల పట్ల 17 కొలంబో ప్రణాళిక దేశాల మంత్రులు నేడు హర్షోత్సాహాలు వెలిబుచ్చారు.

ఆసియాలో అణుశక్తి పరిశోధనలకు ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని సూచిస్తూ అట్టి కేంద్రం సంస్థాపనకు ఒక ఎటామిక్ రియాక్టర్ నిర్వహణంపూ వ్యయభారంలో తాను "ఎక్కువ"గా భరించగలనని అమెరికా అన్నది.

ప్రణాళికలోని ఆసియా రాజ్యాల ఉపయోగానికి అధిక శక్తివంతమైన ఒక ఎటామిక్ రియాక్టర్‌ను ఇండియాలో సమకూర్చుతున్నామని కెనడా ప్రకటించింది.

అమెరికా, కెనడాల వాగ్దానాలు పరస్పరం అనువర్తిస్తూ అణుశక్తి పరిశోధనల వల్ల కలిగేడు ప్రయోజనాలను ఇతోధికం కావించగలవని అమెరికన్ ప్రతినిధి అన్నారు.

ఇదే సమయంలో దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలు అమెరికన్ కేంద్రం తను దేశంలో ఏర్పాటు కావాలంటే తమ దేశంలో ఏర్పాటు కావాలని వాకోపవాదాలకు పూనుకో వచ్చునని సమావేశవర్గాలవారు అన్నారు.

ఆగ్నేయ ఆసియా రక్షణ ఒడంబడికలో తనకు సభ్యత్వంవున్నదకనుకను, పారిశ్రామికంగా అభివృద్ధి పొందివున్న దేశం కనుకను, కొలంబో ప్రణాళిక దేశాల విద్యార్థులకు అందుబాటులో వున్నందువల్లను అమెరికన్ కేంద్రం తమ దేశంలోనే ఏర్పాటు కావాలని పాకిస్తాన్ వాదించదలచుకున్నట్టు కనిపించిందని కూడా ఈ వర్గాలవారు అన్నారు.

ప్రణాళిక నిర్వహణకు స్థిరంగా ఒక కోటవుండి పనిచేసే సెక్రటేరియట్‌ను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనను ఆస్ట్రేలియా వరుడు కొంది.

అమెరికా అంతర్జాతీయ సహకార సంస్థ వ్యవహర్త మిస్టర్ జాన్ బి. హాలిస్టర్ ప్రసంగిస్తూ, ఆసియాలో అణుశక్తి పరిశోధన కేంద్రం స్థాపన వ్యయంలో చాలభాగం అమెరికా భరించగలదని, ఒక ఎటామిక్ రియాక్టర్‌ను కూడా పరిశోధనల నిమిత్తం సమకూర్చగలదని, ఆసియా ప్రాంతానికి చెందిన వైజ్ఞానికులే దీనిని నడిపించగలరని, ఆ ప్రాంతంలోనివారే పర్యవేక్షణ సాగించగలరని, ఆ ప్రాంతంలోని దేశాల ప్రభుత్వాలే వానికి తోడ్పాటునిస్తూ వుండగలవని అన్నారు.

కేంద్రాన్ని, అందులో వృత్యాగంను ఏర్పాటుచేసే బాధ్యత కొలంబో ప్రణాళికలో సభ్యత్వం గల దేశాలదేనని, దాని పరిశాన్ని పూర్తిగా ఆసియా దేశాలే పొందగలవని మిస్టర్ హాలిస్టర్ అన్నారు.

వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో అణుశక్తివరంగా సంభవం కాగల కొత్త మార్గాలలో పరిశోధనలు సాగించడానికి అట్టి కేంద్రం సౌకర్యాలను కలిగిస్తూ వుండగలదని. ఆదిసదేశంలోవున్నా ప్రణాళిక దేశాలన్నిటికీ సమాన ప్రతిపత్తిపై లభ్యమౌతూ వుండాలని మిస్టర్ హాలిస్టర్ అన్నారు.

ఆసియా దేశాల విద్యార్థులు ఆ కేంద్రంలో శిక్షణ పొందడానికి, రేడియేటివ్ సౌకర్యాలకు, పరిశోధన, శిక్షణలకు కావలసిన సాధన సంపత్తిని సమకూర్చడానికి అమెరికా తగు ద్రవ్యాన్ని ఇవ్వగలదని, ముఖ్యంగా పరిశోధన, శిక్షణలకు వీలిచ్చే ఒక ఎటామిక్ రియాక్టర్‌ను ఇవ్వడానికి అమెరికా నిర్ణయించుకున్నదని ఆయన అన్నాడు.

అణుశక్తిద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పత్తిచేసే రియాక్టర్లను అమెరికాలో వచ్చే కొలదిసంవత్సరాలలోను ఏగుమతికి లభ్యం కాగలవని, ఈ పరిస్థితి ఏర్పడ్డప్పుడు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చెయ్యడానికి, దానిని నడిపించడంలో అనుభవం కలిగించడానికి ఒక రియాక్టరును అమెరికా ...

ఆస్ట్రేలియాలో ఎన్నికలు

డిసెంబరులో జరగనున్నవట

కాన్‌బెర్రా, అక్టోబర్ 21—ఆస్ట్రేలియా ప్రధాని రాబర్ట్ మెంజిస్ కార్మిక పక్షం బలహీనంగా వున్నదనుకుని తన ఎంచక్లో ప్రతిదర ఎన్నికలను జరిపి తన ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాన్ని ప్రజలు ఎంతవరకు బలపరుస్తున్నదీ తేల్చుకోదలచుకున్నారని ప్రభుత్వ వర్గాలద్వారా తెలుస్తున్నది.

ఆస్ట్రేలియా డిసెంబరు 10 వ తేదీన ఎన్నికలు జరుగగలవని అక్టోబర్ 25 వ తేదీన ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించవచ్చు.

ఆమెరికా ఈ ప్రతిపాదన చెయ్యగానే ఆ కేంద్రాన్ని సింగపూర్‌లో ఏర్పాటు చెయ్యవలసినదని సింగపూర్ ప్రభుత్వ కార్యకమంత్రి మిస్టర్ లిమ్ యూ హాక్ సూచించాడు.

ఆగ్నేయ ఆసియా రక్షణ ఒడంబడికలోని దేశాలలోగాక యితరత్ర ఈ కేంద్రం స్థాపనకు అమెరికా ఒప్పుకోదని పోవచ్చునని. ఎక్కడ ఏర్పాటుచేసేదీ తేలితే 1956 సంవత్సరారంభంలోనే అమెరికా యిందుకు పూనుకోవచ్చునని అనుకొంటున్నారు.

1961 జూన్ వరకు ప్రణాళిక పొడిగింపు

సింగపూర్, అక్టోబర్ 21—1957 జూన్‌తో ముగియనున్న కొలంబో ప్రణాళిక గడువు మరి నాలుగేళ్ళు—అంటే 1961 జూన్ వరకు పొడిగించడానికి ప్రణాళిక దేశాలు నేడు నిర్ణయించాయి. ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘం 1959లో సమావేశమైనప్పుడు ఈ గడువును గురించి తిరిగి యోచించగలదట.

ఓంపచారముగా కొలంబో ప్రణాళిక 1951లో ప్రారంభింపబడింది.

న్యూయార్క్, అక్టోబర్ 20—"ప్రతి అమెరికన్ ఇప్పుడు ప్రొడెసర్‌లవుతున్న లైడీ. ఆయన కాలికి గొలుసు వేశారు. వారికి ఎప్పుడు ప్రభుత్వ విధాన నిశ్చితంతో అభిప్రాయభేదం వచ్చినా శిక్ష తప్పదు" అని సుప్రసిద్ధ బ్రిటిష్ ఫిలిం నటుడు, దర్శకుడు, నిర్మాత చార్లీ చాప్లిన్ న్యూయార్క్‌లోని తన మిత్రులకు పంపిన ఒక సందేశంలో పేర్కొన్నాడు.

పార్‌లాబ్స్, రాక్వెల్ కెంట్ వంటి అంతర్జాతీయ ఖ్యాతిగడించిన కళాకారులకు అమెరికన్ ప్రభుత్వం ప్యాస్‌పోర్టులు నిరాకరించడం ఆయన తీవ్రంగా, నిరసించారు.

ఈజిప్టు, సిరియాల రక్షణ ఒడంబడిక

—సంతకాలకు తుది క్షణంలో చిక్కు

డమాస్కస్, అక్టోబర్ 20—

ఈజిప్టు, సిరియాల మధ్య పరస్పర రక్షణ సంధి జరిగిందన్న ప్రకటన నిజంకాదని సిరియన్ ప్రధాని సయ్యద్ ఘాజీ నేడు ప్రకటించాడు.

ఈ ఒడంబడిక కొంది రోజులలో జరగవచ్చునని, బహుశా తాను వచ్చేవారంలో సౌదీ అరేబియా రాజును కలుసుకొన్న తర్వాత దీనిపై సంతకాలు జరగవచ్చునని ఆయన అన్నారు.

దీనికిముందు సిరియన్, రక్షణమంత్రి మిస్టర్ రషాద్ బర్మాకా, సిరియాలోని ఈజిప్షియన్ రాయబారి బ్రిగేడియర్ మహమ్మద్ రియాద్‌లు సంతకాలు చేశారని సిరియన్ ప్రభుత్వం ఉన్నతోద్యోగులు అన్నారు.

సిరియన్‌మంత్రులు సమావేశమౌతున్న సమయంలో ఈజిప్షియన్ రాయబారి వుండటమే ఈ అపోహకు కారణమైనట్లు తెలుస్తున్నది.

ఈ ఒడంబడికనుబట్టి రెండు దేశాలలో దేనిపై దురాక్రమణ జరిగినప్పటికీ, మిగిలిన దేశం తనపైన కూడా దురాక్రమణ జరిగినట్లుగానే భావించి వ్యవహరించవలసివుంటుంది.

ఇది కేవలంరక్షణ ఒడంబడికేనని, ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశింపబడినది కాదని వివరింపబడిన ప్రకటనకూడా దీనిలో వుంది.

ఈజిప్టుకు త్వరలోనే పాశ్చాత్యరాజ్యాలు తోడ్పడాలి

(రేహార్డీ)

కయిరో, అక్టోబర్ 19—పాశ్చాత్య రాజ్యాల నుంచి త్వరలో సహాయం అందనిపక్షంలో అస్వాన్ విద్యుచ్ఛక్తి ప్రణాళికకు అవసరమైన ద్రవ్య సహాయాన్ని ఈజిప్టు రష్యానుంచి పొందగలదన్న కెన్నెత్ నాబర్ హెస్యాత్‌లో వివదిక్కుతమై వున్న ప్రమాదాన్ని అమెరికనులు వివరకు గ్రహించారు.

ఏడుకోట్ల పౌనుల ఋణం వివయమై రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న సంబావణలను ముగించడానికై ప్రపంచబ్యాంకు సీనియర్ ఉద్యోగులు ఈ వారాంతానికి వాషింగ్టన్ నుంచి కయిరోకు వస్తున్నారు.

అస్వాన్ ప్రణాళికను పారిశ్రామిక, సాంఘిక రంగాలలో ఈజిప్టు అభివృద్ధికి కీలకంగా కల్నల్ నాజర్ భావిస్తున్నారు.

అస్వాన్ ఆనకట్ట యిప్పుడు నైల్ నదినీటిని ఇరిగేషన్‌కు మాత్రమే సరఫరా చేస్తున్నది. ఇప్పుడు నైల్ ఎగువ భాగంలో ఆనకట్టను నిర్మించడంవల్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చెయ్యడమేగాక దక్షిణ, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమలకు విద్యుచ్ఛక్తిని సమకూరుతుంది.

ఈ ప్రణాళికకు మొత్తం 11కోట్ల పౌనులు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. ఈ అంచనాను కొందరు అంతర్జాతీయ నిపుణులు అప్పుడే ఆమోదించారు కూడా.

ప్రాగ్‌కు ఈజిప్షియన్ ప్రధాని రాక

ప్రాగ్, అక్టోబర్ 20—ఈజిప్షియన్ ప్రభుత్వ ఆయుధ నిర్మాణశాఖ ఉపమంత్రి మేజర్ జనరల్ హస్సాన్ రజాబ్ నేడు ప్రాగ్‌నుంచి ఎక్కడికో వెళ్ళాడు. ప్రాగ్‌లో ఆయన ఈజిప్టు కొనదలచుకున్న ఆయుధాలను గురించే సంభాషణలు జరిపివుంటా డను కొంటున్నారు. ఆయన ప్రాగ్‌కు కొంతికోజులలోనే తిరిగి రావచ్చునని ఈజిప్షియన్ రాయబారి కార్యాలయ వర్గాలవారు అన్నారు.

ఆయుధాలకు ఇజ్రాయెలీస్ విరాళం

జెరూసలెం, అక్టోబర్ 20—ఇజ్రాయెల్ బలాలకు కావలసిన ఆయుధాల నిమిత్తం ఇజ్రాయెలీస్ ప్రజలు తమ ఆస్తి రగిలితే వారినుంచి గత 24 గంటలలోను విరాళాలు సగటున ... క్యంగా వస్తుపున్నయని ఇజ్రాయెలీస్ ప్రభుత్వ రక్షణశాఖాధికారులు అన్నారు.

ఈ ప్రశ్నం ఒక నిధిగా ఆవిష్కరించి, రక్షణ మంత్రికి అందజేసిన సౌదీనివారంగా నిర్వహింపబడగలదని వీరు అన్నారు.

ఈజిప్టు ఆయుధాల నిధికి అగాఖాన్ కానుక

కయిరో, అక్టోబర్ 19—ఈజిప్టు ఆయుధ నిధికి ఆగాఖాన్ 1,000 ఈజిప్షియన్ పౌన్లను, ఆయన చిన్న కుమారుడు 500 పౌన్లను విరాళంగా యిచ్చారు. ఈ మొత్తాలు బెత్తు ఈజిప్షియన్ ప్రధాని నాజర్‌కు అందజేయబడ్డాయి.

లండన్, అక్టోబర్ 19—గత ఏప్రిల్‌లో ... "కాశ్మీర్ ప్రిన్సెస్" విమాన ప్రమాదంలో ... నష్టం ... విచారణ ... వార్త సంస్థ ప్రకటించింది.

భద్రతా సంఘంలో ఖాళీ అవుతున్న టర్కీ స్థానం

ఎన్నికను వచ్చే గురువారం దాకా వాయిదా వేయడానికి నిర్ణయం

న్యూయార్క్, అక్టోబర్ 20—మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు జోసె మాజా నేడు మళ్ళీ భద్రతా సంఘంలో టర్కీ స్థానంలో మరొక దేశాన్ని ఎన్నుకొనే విషయాన్ని వచ్చే గురువారం వరకు వాయిదా వేయడానికి ప్రతినిధులు ప్రయివేట్‌గా ఆమోదించినారని అన్నారు.

భద్రతా సంఘంలో టర్కీ సభ్యత్వం కాలపరిమితి పూర్తిగావడంవల్ల ఒకేఒక ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికై గత శుక్రవారంనాడు, నిన్న కలిసి మొత్తం తొమ్మిదిసార్లు బ్యాలెట్ తీసుకున్నప్పటికీ ప్రతిష్ఠంభన పరిష్కారం కాలేదు.

బ్రిటన్, అమెరికాల మధ్య వివాదంలో ఈ సమస్య క్లిష్టతరంగా మారి, అమెరికా ప్రతినిధివర్గం ఫిలిప్పీన్స్‌ను పూర్తిగా బలపరుస్తున్నది. రష్యా, బ్రిటన్‌లు తూర్పుయూరోపియన్ రాజ్యానికి స్థానం ఇవ్వాలని వాదించి యుగోస్లావియాను బలపరుస్తున్నవి. యుగోస్లావియాను బలపరచడం తమ మధ్య జరిగిన "పెద్దమనుషుల ఒడంబడిక" ప్రకారం న్యాయమని బ్రిటన్ వాదిస్తున్నది.

కేన్సర్ వ్యాధి నివారణ

డాక్టర్ జూలియన్ హక్స్లీ సూచన

న్యూయార్క్, అక్టోబర్ 19—ఒక్క మృగాలతోను, పిశలతోను, రొయ్యలతోను పరిశోధనలు జరిపితే కేన్సర్ వ్యాధికి కారణాలు, దాని నివారణోపాయాలు కొన్ని తెలియ వచ్చునని ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు డాక్టర్ జూలియన్ హక్స్లీ నిన్నరాత్రి ఇక్కడ సూచించారు.

కేన్సర్ వ్యాధి కేవలశాస్త్ర సంబంధమైన క్రియ అనే ప్రాతిపదికపై కూలంకషంగా పరిశోధనలు జరపవలసిన ఆయన అన్నారు.

జర్మ మృగాలతో పరిశోధనలను గురించి వివరిస్తూ ఈ జాతి జంతువుల కలలోని ఒక చిన్న ఎముక మధ్యభాగం కత్తిరించి 20 పౌనుల బరువుగల ఎముకగా పెరగడం అసాధారణ విషయమని, ఇలాగే పీతలు, రొయ్యలు కొత్త తెక్కలను వేసేటప్పుడు వాటికి కేన్సర్‌ను తెప్పించవచ్చునని, కనుక అవి కూడా ఈ పరిశోధనలకు చక్కగా ఉపయోగపడగలవని ఆయన వివరించారు.

కేన్సర్‌వ్యాధి రావడానికి కారణమేమిటని ఆలోచించడంలో అర్థంలేదని, దానికి అసంఖ్యాకమైన కారణాలు వుంటవని స్పష్టంచేశారు.

కేన్సర్‌వ్యాధి వ్యాప్తి

న్యూయార్క్, అక్టోబర్ 19—ఈరోజు తిత్తులకువచ్చే కేన్సర్‌వ్యాధి ఇప్పుడు దాదాపు అంటువ్యాధివలె వ్యాపిస్తున్నదని, కేన్సర్‌వల్ల మరణిస్తున్నవారి సంఖ్య 25 ఏళ్ళ క్రితంకంటె నేడు అయిదు రెట్లు పెరిగిపోయిందని అమెరికన్ కేన్సర్ నిపుణుడు డాక్టర్ ఆల్టన్ ఓక్‌స్నర్ ప్రకటించారు. పొగాకునుండి విపరీతంగా సిగరెట్లు, చుట్టలు కాల్చడం, ఈ పొగ పీల్చడానికి వారు బాల్యంలోనే ప్రారంభించడం ఈ వ్యాధి ఇలాగ పెరిగిపోవడానికి ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు.

మార్గరెట్‌కు గవర్నర్ పదవి?

వాషింగ్టన్, అక్టోబర్ 20—ప్రిన్సెస్ మార్గరెట్ గ్రూప్ కెప్టెన్ పీటర్ టౌన్సెండ్‌ను వివాహం చేసుకొనే పక్షంలో ఆమె కరిబియన్ దీవులకు గవర్నర్‌గా నియమింపబడగలదని బ్యాంకింగ్‌లో రాజకుటుంబానికి చెందిన ఒక వర్గం ద్వారా తెలియవచ్చినట్లు "వాషింగ్టన్ పోస్ట్" విలేకరి ఎవరో ముక్కర్టీ నేడు వెల్లడించారు.

మలయా అభివృద్ధి

కౌలాలంపూర్, అక్టోబర్ 20—కొలంబో పథకం ప్రకారం మలయా ఫెడరేషన్ అభివృద్ధికి తోడ్పడ్డానికి ఇండియా సమ్మతిస్తున్నదని ఇండియా మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ పేర్కొన్నారు.

కామెట్ జెట్ విమానాలు

లండన్, అక్టోబర్ 20—కామెట్ జెట్ ప్యాసింజర్ విమానాలు వచ్చే సంవత్సరారంభంలో తిరిగి నడపబడగలవని నేడిక్కడ తెలియవచ్చింది.

ఇండియాకు కెనేడియన్ రియాక్టర్

మిస్టర్ పియర్సన్ ప్రకటన

సింగపూర్, అక్టోబర్ 20—కొలంబో ప్రణాళికలో సభ్యత్వంగల ఆసియా దేశాలు వినియోగించుకోడానికి అనువుగా విశేష శక్తిమంతమైన ఒక ఎటామిక్ రియాక్టర్‌ను ఇండియాలో తాను స్థాపించబోతున్నట్టు కెనడా నేడు అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయాన్ని నేడిక్కడ కొలంబో ప్రణాళిక సమావేశంలో కెనడా విదేశాంగ మంత్రి మిస్టర్ లెస్టర్ పియర్సన్ విశదంచేశారు.

ఈ రియాక్టర్ స్థాపనకు, ఇంకా అదనంగా అనుబంధంగా రదించిన ఇతర ప్రాజెక్టులకు గాను 1955 లో మంజూరుచేసిన 264 లక్షల డాలర్లు కాక వచ్చే ఏడు అదనంగా సొమ్మును కేటాయించవలసిందిగా కెనేడియన్ పార్లమెంటు కోరబడగలదని కూడా ఆయన తెలియజేశారు.

పశ్చిమ పాకిస్తాన్‌లోని వరద బాధితులకు సహాయం చేయడానికి ఇస్లాంబార్ నుంచి ఆయుధ వైద్యులుగాం రాయదార వర్ణం లాహోర్ చేరింది.

Macfarlane's
VALA PAINTS
విశిష్టమైన పనులకు వాలా గార్డు
అల్యూమినియం పెయింటు,
కాలుతున్న పై కప్పులకు వాలా
వహాయిడ్ పెయింటు వాడండి.
AGENTS & SECRETARIES FOR SOUTH INDIA
SOUTH INDIA CORPORATION (AGENCIES) LTD.
2, ARMENIAN STREET
PHONE: 4011 (4 LINES) MADRAS-1. GRAMS 'GOODWILL'

దక్షిణ రైల్వే

దీపావళి క్రిస్టమస్ సెలవులలో పోక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు

కనీసము 150 మైళ్ళదూరంలో వున్న యే రెండు స్టేషన్ల మధ్యనైనను, రాబోవు దీపావళి, క్రిస్టమస్ సెలవులలో 1, 2, 3 తరగతులకు దక్షిణ రైల్వేలో పోక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడతాయి. (ఒక్కొక్క) ప్రయాణం చార్జీలో 1½ వంతు చార్జీకి, పోక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడతాయి.

నిర్ణయింపబడిన దూరం కంటె తక్కువ దూరం గల స్టేషన్ల విషయంలో, రెండు సింగిల్ ప్రయాణముల చార్జీలు, 150 మైళ్ళకు పోక తిరుగు ప్రయాణములకు చేయబడే చార్జీ కంటె ఎక్కువగా వున్న పక్షంలో, 150 మైళ్ళకు చేయబడే చార్జీనే వసూలు చేయబడును.

3 సం. లు పైన 12 సం. లలోపు వయస్సు గల పిల్లలకు సగం చార్జీలు.

టిక్కెట్లు జారీచేయు కాలపరిమితి: (1) దీపావళి సెలవులకు, 1955 నవంబరు 10 వ తేదీ నుండి నవంబరు 15 వ తేదీ వరకు (రెండు రోజులు సహా). (2) క్రిస్మస్ సెలవులకు, 1955 డిసెంబరు 20 వ తేదీ నుండి, 1956 జనవరి 5 వ తేదీవరకు (రెండు రోజులు సహా).

టిక్కెట్లు చెల్లు కాలపరిమితి: దీపావళి, క్రిస్టమస్ సెలవుల పోక తిరుగు ప్రయాణపు టిక్కెట్లు గలవారు, టిక్కెట్లు జారీచేయబడిన తేదీనుండి గాని, టిక్కెట్లు ముందుగా జారీచేయబడిన పక్షంలో, ప్రయాణము ప్రారంభించే తేదీనుండి గాని, 15 దినములలో తిరుగు ప్రయాణము పూర్తిచేయవలెను.

తిరుగు ప్రయాణము: ప్రయాణీకులు తిరుగు ప్రయాణము చేయునప్పుడు, టిక్కెట్లలో తిరుగు ప్రయాణపు భాగము, తిరుగు ప్రయాణమునకు బయలుదేరే స్టేషన్ బుకింగ్ ఆఫీసువద్ద చూపించి, తిరుగు ప్రయాణం ప్రారంభించబడే తేదీని ఆ టిక్కెట్లు సగం భాగం మీద వ్రాయించుకోవలెను. ఆ విధంగా తేదీ వ్రాయించుకొనని సగం టిక్కెట్లు గల ప్రయాణీకులు టిక్కెట్లు లేకుండ ప్రయాణం చేస్తున్నట్టుగా పరిగణింపబడతారు.

ప్రయాణం మధ్యలో ఆగుట: వెళ్ళేటప్పుడుగాని వచ్చేటప్పుడు గాని ప్రయాణం మధ్యలో ఆగకూడదు.

వాపసు: తిరుగు సగం టిక్కెట్లు పోగొట్టుకున్నా గాని, వాడకపోయిన గాని, లేక కొంత దూరం వరకు మాత్రమే ప్రయాణం చేసిన గాని, ఏ సందర్భంలోను సొమ్ము వాపసు చేయబడదు.

పూర్తి వివరాలు స్టేషన్లవద్ద తెలుసుకొనవచ్చును.

మద్రాసు. చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.

KOHINOOR
·SANFORIZED·
SHRUNK FABRIC REGD. TD. MARK
కోహినూర్
శాన్‌ఫొరైజ్డు రిజిస్టర్డు ట్రేడ్ మార్కు
కృంగించబడిన గుడ్డలు
దుస్తులకు *
కుట్టించే
ముందు
ఈ
గుడ్డలను
నీళ్ళలో
నానవేయ
నక్కరలేదు.
* పాలూకాం లాంగ్ క్లాత్, డ్రిల్సు—పటిక్ కోట్సు—పాప్లిన్సు — చలవ చేసినవి, రంగులవి, చెక్కు లేక వర్ణింగులు—ట్విల్సు—శేంబ్రిక్సు—మడపోలమ్సు — చలవ చేసినవి, రంగువి నూలు గాబర్డైన్సు.
కోహినూర్ మిల్సు కంపెనీ లిమిటెడ్.
మేనేజింగ్ ఏజంట్లు:
కిల్లిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
కిల్లిక్ బిల్డింగ్, హోం స్ట్రీట్, ఫోర్టు, బొంబాయి.
సోల్ క్లాత్ సెల్లింగ్ ఏజంట్లు:
వి. ఎస్. ఆప్టే అండ్ సన్.
చంద్రా లాక్, మూల్జీ జేఠా మార్కెట్, బొంబాయి 2
Z-118

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
దసరా సంచిక
ఇందులో
★ నా స్వప్నము: కవిత, —శ్రీ దాశ్య వెంకటేశ్వరరావు
★ కళ్యాణం, కథ: —శ్రీ డి. రామలింగం
★ విశ్వనాథ పెళ్ళిళ్ళ పండుగ:
వ్యాసం: —శ్రీ ముట్నూరి వెంకటేశం
★ రాగోదయం: కథ: "ఉమాదేవి"
★ ఢిల్లీ దర్బార్: వ్యాసం: ప్రమదావనం
★ శిల్పవాస్తు: వ్యాసం: —శ్రీమతి ఎస్. స్నేహలత
★ ఈ పండుగ: కథ: (బాలప్రభ)
—శ్రీ కె. వి. సుబ్బారావు
★ పరశురామ చరిత్ర (సీరియల్)
★ వసన్త కన్యార్ పెళ్ళి, బిందు: (శ్రీత్రిపురి)
ఇంకా ప్రత్యేక వర్ణచిత్రాలు, వ్యాసాలు, దసరా పద్యాలు, సంకల్ప వికల్పాలు సీరియల్, బాలప్రభ గేయాలు, బాలవినోదాలు, గొలుసుకట్టు, మారువు కొండలు వగైరా.
64 పేజీలు ☆ ☆ 4 అణాలు

కీన్యా కల్లోలంలో 13,000 మంది మృతి

నైరోబీ, అక్టోబర్ 19—

కీన్యాలో మావ్ మావ్ దౌర్జన్యోద్యమ నిర్మూలనకు అత్యవసర పరిస్థితిని ప్రకటించబడిన పిదప 13,000 మంది నష్టపడ్డారని, అందులో 10,800 మంది దౌర్జన్యవాదులు, 561 మంది సైనికులు, 1,600 మంది పౌరులునని నేడు ఇక్కడ అధికారపూర్వకంగా వెలువరింపబడిన ప్రకటన తెలుపుతున్నది.

కీన్యాలో అత్యవసర పరిస్థితి ప్రకటన జరిగిన పిదప నేటితో నాలుగవ సంవత్సరం ప్రవేశిస్తున్నదని, 12 మాసాలక్రితం అంకంటానికి కూడా అవకాశం లేనిదానికంటె యిప్పటి పరిస్థితి అనుకూలంగావున్నదని ఈ ప్రకటన సూచిస్తున్నది.

"అయితే, యిప్పటికీ యింకా అనేక వేలమంది దౌర్జన్యవాదులు వున్నారనే సంగతిని మరువరాదని కూడా ఈ ప్రకటన సూచిస్తున్నది.

"మావ్ మావ్ ఉద్యమం ప్రత్యక్షంగా దౌర్జన్యచర్యలకు పూనుకోవడం తగ్గిపోయినప్పటికీ, ఏ విధంగాను సమాధానపడరాదనీ యిష్టపడని మావ్ మావ్ ఉద్యమ సభ్యుల కొందరు తమ లక్ష్యాలను యితర విద్రోహ చర్యలద్వారా సాధించడానికి యత్నించవచ్చు" నని కూడా ఈ ప్రకటన తెలియజేస్తున్నది.

నిహతులైన దౌర్జన్యవాదులు 10,800 మందిగాక, 2,000 నుండి పట్టుబడ్డారని 2,000 మంది లొంగిపోయారని, నిహతులైన 10,800 మందిలోను ఉరిశిక్ష విధింపబడిన 900 మంది కూడా వున్నారని, యిప్పటికీ 60,000 మంది మావ్ మావ్ ... నంలో వున్నారని 2,381 ... పునరావాసకల్పన ... ప్రభుత్వం ప్రకటన పేర్కొంటున్నది.

పెకింగులో భారత ఫిల్ము ప్రతినిధివర్గం

చైనా ప్రధానితో సమావేశం

పెకింగు, అక్టోబర్ 19—ప్రస్తుతం పెకింగులో వున్న భారత ఫిల్ము ప్రతినిధివర్గ సభ్యులు యీ ఉదయం చైనా ప్రధానిని కలుసుకున్నారు. సంభాషణల అనంతరం, వారు చైనా ప్రధానితో కలసి, అక్కడి నదుల పడవపై వాహ్యాళికి వెళ్ళారు.

"చైనా ప్రజలకు భారత ప్రజల పట్ల గల ప్రేమాభిమానాలను మీరు ప్రదర్శించిన చిత్రాలు ద్విగుణీకృతం చేశాయి. నేను, ఉపప్రధాని మీ చిత్రాలను ఎన్నోసార్లు చూశాను. మీరు ప్రదర్శించిన "దో బీఘా జమీన్" అనే చిత్రం నన్నెంతో కదలించి వేసింది. ఉన్నత స్థాయికి చెందిన మీ చిత్రాలను ... చైనా ప్రధాని అన్నారు.

గలన చిత్ర పరిశ్రమలో ... అనుభవాలను గురించి ప్రతినిధివర్గ సభ్యులందరినీ ప్రశ్నించి చైనా ప్రధాని తెలుసుకున్నారు.

అక్టోబరు 17 వ తేదీన భారత ప్రతినిధివర్గం చైనా ... సన్మానం ... పెకింగులోని ఫిల్ము ప్రతినిధులను ... ఒక ... సమావేశం ... 18 ఏళ్ళ ... భారత ప్రతినిధివర్గ ...

శ్రీ ... అక్కడి ... నాటకాలు చూచారు.

మద్రాసులో ఇన్స్యూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ స్థాపనకు నిర్ణయం

మద్రాసు, అక్టోబర్ 20—ఆంధ్ర ఇన్స్యూరెన్స్ బిల్డింగ్స్‌లో నిన్న సాయంత్రం జరిగిన ఒక సమావేశంలో ఇన్స్యూరెన్సు ఉద్యోగులకు విద్యాసౌకర్యాలను కల్పించడానికి మద్రాసు ఇన్స్యూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది.

ప్రెసిడెంటుగా శ్రీ ఎస్. రామారావు, వైస్-ప్రెసిడెంటుగా మిస్టర్ ... ... అధికారికంగా ఎన్నుకోబడ్డారు.

మూలవ్యాధిని, ఏనుగగజ్జిని వెంటనే పోగొట్టును
ప్రతి ట్యూబుమీద వి. యం. జ్ఞాని సోల్ ఏజంటు అని ముద్రింపబడియున్న హడెన్సానే కోరి తీసికొనండి యితరములు నిరాకరించండి
మూలవ్యాధికి హడెన్సా
ఏనుగ గజ్జికి లిచెన్సా
హడెన్సా: ... ... లిచెన్సా: ... ...
హోల్‌సేల్:—వానా ... వి. ... మద్రాసు ...

రేడియో

(అక్టోబర్ 23, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు ఎ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు—పిల్లపాట, తపాలసంచి, దసరా సరదాలు: నాటిక—రచన: బి హెచ్. ఎ. ఎస్. కృష్ణమూర్తి; బాలబృందం కబుర్లు, చిటుకనులుకులు; సాయంత్రం: 5-30 తె. కిషన్ (వే): 6-0 గీతావళి: కూరాడ వెంకట సుబ్బారావు - తరంగాలు; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-హరికథ; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం —హరికథ (రెండవభాగం); 7-30 (స్థా.వి); 8-0 హరి త్యాగశంకరరామ నరశింహశాస్త్రి (గా): 8-30 ప్రసంగం (ఆం); 8-45 (వి); 9-0 (ఆం. వా); 9-30 రవమయి—"తెలుగు తోట"లోని హాస్యము (దాసరి శ్రీరాములు) —ప్రసంగం: డి. రామానుజరావు (హైదరాబాద్ నుండి రిలే); 9-45 గీతావళి: కూరాడ వెంకటసుబ్బారావు; 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 (వి); 8-15 మహారాజపురం సంతానం (గా); మధ్యాహ్నం: 1-0 ఎ. ఐ. ఆర్. వాద్యగోష్ఠి; 1-30 (వి); 1-40 (హిం. వా); 1-50 (వి); 2-10 (వి): 4-30 (వి); సాయంత్రం: 5-30 కరయాల్ ఎమ్. సుబ్రహ్మణ్యం (గా); 6-25 ఆర్. రంగరామానుజ అయ్యంగార్ (వీ); 7-30 (వి): 7-45 ఎమ్. ఎ. గౌరికుమారి (వీ) (తిరుచ్చినుండి రిలే); 8-30 ప్రసంగం (ఆం); 9-0 ఎ. ఎస్. వెంగళ్రాయన్ (వ); 9-45 (వి): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) - వాతావరణ సూచన; 7-15 (వి): 8-0 (ఆం. వా): 8-30 శ్యామలా దండకం (కాళిదాస): మధ్యాహ్నం: 1-30 (ఆం వా): 1-40 (వి): 1-50 (తె. వా); 2-0 విద్యావిద్యాంసులు (వే): 2-15 ఆట విడుపు – నిర్వహణ: న్యాపతి రాఘవరావు; 8-0 మోహినీవిలాసం: నృత్యనాటిక – నిర్వహణ: తంజావూర్ కె. పి. శివానందపిళ్లై - పాల్గొనువారు: సులోచన పట్టాభిరామన్, డి. విమల, సి. ఆర్. శారద, కె. గణేశన్; సాయంత్రం: 6-0-(ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం,(ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. వి); 6-30 గ్రామీణ కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 శ్రోతం వయము; 8-30 ఎస్. కుప్పుస్వామి (గా); 9-0 (ఆం. వా); 9-30 రవమయి (హైదరాబాద్ నుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-5 (వి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఎమ్. ఎస్. మహాదేవన్, కె. నటరాజన్-నవగ్రహ, నవావరణకీర్తనలు; 7-30 గీతావళి: ఎస్. కృష్ణమూర్తి; 7-45 (స్థా. వి)· 8-0 (ఆం. హిం. వా); 8-30 ఐయాల్; 8-45 మహ్మద్ వజీర్; మజల్; 8-55 ప్రగతివేదిక – ప్రసంగం (హిం); 9-0 పిల్లల కార్యక్రమం; 9-45 బాలానందం—దసరా వేడుకలు, హితోపదేశకథ, ఉత్తర గోగ్రహణము; హరికథ; ఉత్తరాలపెట్టె. బాలగోష్ఠి; మధ్యాహ్నం; 12-30 (వి); 1-0 ఐయాల్; 1-30 (వి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 కె. మహ్మద్ వజీర్ (వ); 5-45 హసన్‌మహమ్మద్: కానూన్; 6-30 (వి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ – గీతావళి; ఎస్. కృష్ణమూర్తి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-మహిషాసుర వధ: వీధినాటకం—బి. ఎల్. శర్మ, బృందం; 8-0 కార్మికులయెడ క్రొత్తవిధానం; ఉద్యోగనియమాలు—ప్రసంగం; 8-15 పర్వతనేని వీరయ్యచౌదరి (గా): 8-30 ప్రసంగం (ఆం): 8-45 పర్వతనేని వీరయ్యచౌదరి (గా): 9-0 (ఆం. ఉ. వా); 9-30 రవమయి - "తెలుగుతోట"లోని హాస్యము (దాసరి శ్రీరాములు)—ప్రసంగం: డి. రామానుజరావు; 9-45 పర్వతనేని వీరయ్య చౌదరి; 10-30 ప్రసార సమాప్తి.

1955 అక్టోబర్ 22, శనివారం
మన్మథనామ సంవత్సర
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
షష్ఠి పగ 10-21 గంటలవరకు
పూర్వాషాఢ తెII 5-8 గంటలవరకు
వర్జ్యం పగ 1-10 నుంచి 2-56 గంటలవరకు

కర్నూలు జిల్లాలో ప్రసూతి వైద్య కేంద్రాలు

క్రొత్తగా అయిదింటి స్థాపనకు నిర్ణయం

కర్నూలు, అక్టోబర్ 20—కర్నూలుజిల్లాలో ఈ ఏడాదిలో కేంద్ర సాంఘిక సంక్షేమ [illegible] సహాయంతో క్రొత్తగా అయిదు ప్రసూతి వైద్యకేంద్రాలు ప్రారంభించబడగలవు.

కర్నూలు జిల్లా ప్రాజెక్టునిర్వాహక సంఘం [illegible] ఈ కేంద్రాలు [illegible] ప్రారంభించబడగలవు. [illegible]

జీడిపప్పు, మిరియాల ఎగుమతులు

పెంపొందించడానికి కొచ్చిన్‌లో ప్రత్యేక సంస్థ స్థాపన

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—జీడిపప్పు, మిరియాల ఎగుమతులను ఎక్కువ చేయడానికి భారత ప్రభుత్వం ఒక ఎగుమతుల పెంపుదల సంస్థను నెలకొల్పింది. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం కొచ్చిన్‌లో వుంటుంది. భారత ప్రభుత్వం తమ ఎగుమతుల పెంపుదల కార్యక్రమానికి అనుగుణంగా నెలకొల్పిన ఎగుమతుల పెంపుదల సంస్థలలో యిది ఐదవది. నూలు వస్త్రాలకు, సిల్కు, రేయన్-వస్త్రాలకు, ప్లాస్టిక్ వస్తువులకు, ఇంజనీరింగు ఉత్పత్తులకు అట్టి సంస్థలు లోగడ నెలకొల్పబడ్డాయి.

కేరళ కోస్తా ప్రాంతంనుంచి ఎగుమతి చేయబడే వస్తువులలో జీడిపప్పు, మిరియాలు ప్రధానమైనవి. అవి ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేయబడుతున్నాయి. రష్యాకూడా అప్పుడప్పుడు మిరియాలను అక్కడనుంచి దిగుమతి చేసుకొంటున్నది.

గత ప్రపంచ యుద్ధ సమయంలో ఇండొనేసియా నుంచి సరుకు సప్లయి నిలిచిపోయినందున మిరియం ధర పెరిగిపోయింది. యుద్ధం ముగిసిన తర్వాత ఇండొనేసియా, సారవాక్‌లలో మిరియాలపంట ఎక్కువచేయబడింది. ఇప్పుడు భారతదేశం ఆ రెండుదేశాల పోటీని తట్టుకోవల్సివుంది. ఆ పోటీవల్ల ధరలు కూడ తగ్గిపోయాయి. అందువల్ల భారత ప్రభుత్వం వల్లమిరియాలమీద ఎగుమతి సుంకాన్ని రద్దుచేసింది. 1954-55 లో భారతదేశం ఎగుమతులు చేసిన మిరియాల విలువ ఏడుకోట్ల రూపాయలు. 1952-53 లో ఎగుమతుల విలువ పదహారుకోట్ల రూపాయలు. భారతదేశం 1954-55 లో ఎగుమతిచేసిన జీడిపప్పు విలువ పదికోట్ల యాభైఒక్క లక్షల రూపాయలు. 1952-53 లో పదమూడుకోట్ల రూపాయలు.

ఈ రెండు ప్రధాన ఎగుమతులను పెంపొందించడానికి క్రొత్త మార్కెట్లను అన్వేషించాలి. క్రొత్తగా నెలకొల్పబడిన యీ సంస్థ మార్కెట్ల పరిశోధనలు, విదేశాలలో ఏజెంట్ల నియామకం, సరుకు నాణ్యానికి ప్రమాణాల నిర్ణయం, మొదలైనవి నిర్వహిస్తూ, విదేశాలకు ప్రతినిధి వర్గాలను పంపుతుంది.

కొచ్చిన్‌లోని ఎగుమతి దిగుమతుల డిప్యూటీ చీఫ్‌కంట్రోలర్ ఆ సంస్థకు అధ్యక్షుడు. మద్రాసు, తిరువాన్కూరు-కొచ్చిన్ ప్రభుత్వాల ఒక్కొక్క ప్రతినిధి, జీడిపప్పు, మిరియాలు పండించే వారియొక్క ప్రతినిధులు నలుగురు, మిరియాల ఎగుమతి వ్యాపారుల ప్రతినిధులు తొమ్మిదిమంది, జీడిపప్పు ఉత్పత్తిదారుల ప్రతినిధులు తొమ్మిదిమంది, జీడిగింజల దిగుమతి వ్యాపారుల ప్రతినిధి ఒకరు ఆ సంస్థలో సభ్యులుగా వుంటారు.

నూనె విత్తుల సంఘం

హైదరాబాదులో 22వ తేదీన ప్రారంభ సమావేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—భారతదేశంలో నూనెగింజల వుత్పత్తి, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద 15 లక్షల టన్నులు ఎక్కువ చేయడానికి తలపెట్టబడిన ప్రతిపాదనలు హైదరాబాదులో 1955 అక్టోబర్ 22 వ తేదీన జరుగనున్న భారతీయ కేంద్ర నూనె విత్తుల సంఘం తొమ్మిదవ వార్షిక సమావేశంలో చర్చించబడగలవు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అధ్యక్షుడు, భారత ప్రభుత్వ ఆహార, వ్యవసాయ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అయిన శ్రీ యమ్. యస్. రాందవా ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

నూనె విత్తుల విషయమై పరిశోధనలు జరపడానికి ఒక కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థను నెలకొల్పే విషయం, రాజస్థాన్‌లో నూనె గింజల వంట అభివృద్ధి పథకం విషయమై, నూనె వంటల తెగుళ్ళ నివారణ మొదలైన విషయాలను ఆ సమావేశం చర్చించగలదు. వివిధ పరిశ్రమలలోను ఆముదం వాడకం, బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సులో నూనె విత్తనాల పరిశీలనలను గురించి కూడ సమావేశంలో చర్చకు రాగలదు. అనంతపూర్‌లోని నూనెగింజ ఉత్పత్తుల సాంకేతిక విద్యా సంస్థను భారత కేంద్ర నూనె విత్తుల సంఘం ఆజమాయిషీ క్రిందకు మార్చాలని ఆంధ్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అంతిమ నిర్ణయం చేయబడగలదు.

హైదరాబాద్‌లో గ్రామ ప్రాంతాలను నూనె పరిశ్రమల పరిశోధన, శిక్షణ సంస్థను నెలకొల్పే విషయమై ఈ సమావేశంలో అంతిమ నిర్ణయం జరుగగలదు. భారత దేశంలో ప్రత్తి ఎక్కువగా పండే ప్రాంతాలలో, ప్రత్తి ఉత్పత్తి వ్యయం తాలూకు ఆయినాలు తయారుచేసే పథకాన్ని ఆ సమావేశం పరిశీలించగలదు.

ఆదోని సహకార బ్యాంకి మాజీ కార్యదర్శిపై శిక్ష రద్దు

కర్నూలు, అక్టోబరు 20—నమ్మకద్రోహ నేరానికి ఆరుమాసాల జెయిల్ శిక్షను, 500 రూపాయల జరిమానాను విధిస్తూ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ చెప్పిన తీర్పుపై ఆదోని పట్టణ సహకార బ్యాంకి మాజీ కార్యదర్శి శ్రీ ఏ. ప్రహ్లాదాచారి పెట్టుకున్న అప్పీలు దరఖాస్తును అంగీకరిస్తూ సెషన్సు జడ్జి శ్రీ కె. సాంబశివరావుచౌదరి నేడు తీర్పు చెప్పారు. ఈ అప్పీలులో సెషన్సు జడ్జి అప్పిలెంటుకు దిగువకోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పుచెప్పారు.

అప్పిలెంటు తరఫున శ్రీ ఇ. అయ్యప్పరెడ్డిగారు వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వి. వెంకటస్వామి నాయుడు హాజరైనారు.

సంఘం వర్కుషేకుల కింద [illegible] ప్రారంభించబడగలవు.

"ద్వితీయ ప్రణాళిక నిర్వహణకు తగు ధనాన్ని సేకరించగలము"

ప్లానింగ్‌మంత్రి శ్రీ వెంకటరావుగారి ఆశాభావం

కర్నూలు, అక్టోబర్ 20—ఆంధ్రలో ద్వితీయ పంచవర్ష ప్రణాళికకోసం కావలసిన అదనపు ధనాన్ని సేకరించగలమనే విశ్వాసం తనకు కలదని నేడు ఆరోగ్య, ప్లానింగ్ శాఖల మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ఇండియా నర్సుల సంఘం రాష్ట్రశాఖ ప్రథమ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

ఒకవేళ ఏదైనా కొంచెం లోటు ఏర్పడినా అది ఆరోగ్యశాఖను మాత్రం బాధించబోదని ఆయన అన్నారు.

వైద్య, ఆరోగ్య కార్యక్రమాలకోసం ప్రత్యేకించబడ్డ 8.25 కోట్ల రూపాయలలోను పట్టణ నీటి సరఫరా స్కీములు కూడా కలిసివున్నాయని, ఈ స్కీములకు ప్లానింగ్ కమిషన్ ప్రత్యేకంగా 24 కోట్ల రూపాయలను ఇచ్చే అవకాశం లేదని, అదిగనుక జరిగితే వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను తగ్గించుకోవలసిన అవసరమే వుండదని శ్రీ వెంకటరావుగారన్నారు.

ఆంధ్రలో మహిళలు నర్సింగు వృత్తికోసం ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో పాఠశాలలలో ప్రచారం సాగించటాలన్న సూచన బాగున్నదన్నారు.

నర్సుల శిక్షణకు ద్వితీయ ప్రణాళికా కాలములో ప్రత్యేక శ్రద్ధ తీసుకొనబడగలదని ఆయన అన్నారు.

గ్రామ ప్రాంతాలలో పనిచెయ్యడానికి లేడీ డాక్టర్లు విముఖంగా వున్నారని అంటూ, ప్రభుత్వం మంజూరు చేసిన 17 లేడీ డాక్టర్ పోస్టులు ఇంకా ఖాళీగానే వున్నాయని మంత్రి అన్నారు. గ్రామసీమలలో పనిచేయ్యడానికి నర్సులు ఇప్పటికంటె సుముఖంగా వుండగలరనే తాను ఆశిస్తున్నా నన్నారు.

నర్సింగ్ సూపరింటెండెంటు పదవి మంజూరు

రాష్ట్రానికి ఒక నర్సింగ్ సూపరింటెండెంటు ఉద్యోగాన్ని మంజూరు చేస్తూ తాను వుత్తరువు చేశానని శ్రీ వెంకటరావుగారు ప్రకటించారు.

శిక్షితులైన నర్సులకు రాష్ట్రంలో ఒక రెజిస్టరు ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో కలదని శ్రీ వెంకటరావుగా రన్నారు.

నర్సింగ్ సూపరింటెండెంటు ఉద్యోగం మంజూరైనట్టుగా ప్రకటించవలసిన బాధ్యత శ్రీ కళా వెంకటరావుగారి దని గవర్నరు పేర్కొనడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇంత బహిరంగసభలో ఈ విషయాన్ని గవర్నరు చెప్తారని తాను కలలో కూడ భావించలేదని శ్రీ కళా వెంకటరావుగారు అనగా, "నేను లేకపోతే, ఈ విషయాన్ని సభలోనివారే చెప్తారు" అని శ్రీ త్రివేది జవాబిచ్చారు.

"నేను మూడు పెద్ద ఆపరేషనులను జయప్రదంగా చెయ్యించుకున్నాను. అందువల్ల నర్సింగ్ వృత్తికి నేను ఋణపడి వున్నంతగా మరెవ్వరు లేరు" అని శ్రీ వెంకటరావుగారన్నారు.

"అయితే, ఆ పోస్టును మంజూరు చెయ్యండి" అని గవర్నరు అన్నారు.

అప్పుడు పోస్టును తాను మంజూరు చేశానని, ఇక దానిని ఆర్థిక స్థాయినుంచి ఆమోదింపజేయవలసి వున్నదని మంత్రి వెల్లడించారు.

మొత్తం 2,000 మంది అవసరం

ఆంధ్రలో ద్వితీయ ప్రణాళిక అమలుకు మొత్తం 800 మంది నర్సులు, 200 మంది హెల్త్ విజిటర్లు, 1200 మంది మెటర్నిటీ అసిస్టెంట్లు కావలసి వున్నారని ఆంధ్ర మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ మేజర్ కె. ఎన్. రావు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏడు అదనపు నర్సుల శిక్షణ కేంద్రాలను మంజూరు చేసిందని, అందులో నాలుగు కడప, కర్నూలు, కాకినాడ, నెల్లూరులలో నెలకొల్పబడ్డాయని, తక్కినవి అనంతపురం, మచిలీపట్నం, ఏలూరులలో తెరవబడగలవని ఆయన అన్నారు.

హెల్త్ విజిటర్ల శిక్షణ కార్యక్రమం ఇదివరకే మంజూరయిందని, మెటర్నిటీ అసిస్టెంట్ల శిక్షణకు అదనపు కార్యక్రమం మంజూరు విషయం ప్రభుత్వ పరిశీలనలో కలదని ఆయన వెల్లడించారు.

సెంట్ జాన్స్ అంబ్యులెన్సు అసోసియేషన్, రెడ్‌క్రాస్ సంఘం, సాంఘిక సంక్షేమ సంస్థల సహాయంతో నర్సు వృత్తిలోకి ఎక్కువమంది మహిళలను ఆకర్షించడానికి ప్రచారం సాగించబడగలదని ఆయన అన్నారు.

అన్ని తరగతుల నర్సులను ఒకే కేడర్ క్రిందికి తీసుకురావడానికి ఆలోచించబడుతున్నదని ఆయన అన్నారు. దీనివల్ల నర్సులు, మంత్రసానులు, హెల్త్ విజిటర్లు, మెటర్నిటీ అసిస్టెంట్లు—మొదలైనవారి కార్యక్రమాలను సమన్వయపరచడానికి వీలుండగల దన్నారు.

ద్వితీయ ప్రణాళికలో నర్సులకు గృహవసతిని సమకూర్చడం, క్రీడా సౌకర్యాలను కలిగించడం, రిఫ్రెషర్ కోర్సులను ఏర్పాటు చెయ్యడం మొదలైన వాటికి సౌకర్యాలు కల వన్నారు.

అదిలో గవర్నర్ శ్రీ త్రివేది సమావేశస్థలానికి రాగానే ఆయనకు నర్సుల సంఘం వైస్-ప్రెసిడెంట్ శ్రీ ఎల్. శివానంద, మిస్ బ్లెయిర్, సిస్టర్ రోజ్‌మేరీ, సిస్టర్ అన్నిల్లా, సుదర్ ఎలిజబెత్ ప్రభృతులు [illegible] స్వాగతం [illegible] అభినందనాలర్పించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వ్యవహారాలు

ఆంధ్ర ముఖ్యమంత్రితో చీఫ్ ఇంజనీర్ చర్చలు

కర్నూలు, అక్టోబర్ 20—నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు మిస్టర్ ఎం. జఫర్ అలీ నేడిక్కడ ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారితోను, ప్రాజెక్టు కంట్రోల్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ శ్రీ ఎస్. చక్రవర్తిగారితోను, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాన్ని గురించి చర్చించారు. ఆర్థిక సలహాదారు శ్రీ ఏ. ఎల్. సక్సేనా కూడా చర్చలలో పాల్గొన్నారు.

ప్రాజెక్టు అధికారి దర్శిలో ఆంధ్ర స్పెషల్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యరును కూడా కలుసుకొని మాట్లాడారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంట్రోల్ బోర్డు ద్వితీయ సమావేశం అక్టోబరు 28 వ తేదీన డామ్ స్థలంవద్ద జరుగుతుంది.

రైల్వేపనివారల ఫెడరేషన్ ప్రథమవార్షిక మహాసభ

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—భారతజాతీయ రైల్వే పనివారల ఫెడరేషన్ ప్రథమవార్షిక మహాసభ నవంబరు 20, 21 తేదీలలో విజయవాడలో జరుగుతుందని నేడిక్కడ ప్రకటించబడింది. శ్రీ ఎస్. ఆర్ వసవాద మహాసభకు అధ్యక్షత వహిస్తారు.

పశ్చిమ పాకిస్తాన్‌కు బదిలీఅయిన ఉద్యోగులు

వెంటనే వెళ్ళాలని ఉత్తరువు

లాహోర్, అక్టోబర్ 20—పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం సెక్రటేరియట్‌కు బదిలీ చేయబడిన ఆఫీసర్లు, ఇతర ఉద్యోగులు వెంటనే లాహోర్ వెళ్ళాలని, ఎంత ఆలస్యమైనా అక్టోబర్ 29 వ తేదీకి వారక్కడికి చేరితీరాలని పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

ఆఫీసర్లను మాత్రం కుటుంబాలతోసహా బయలుదేరి వెళ్ళవలసిందని, గుమాస్తాలను, తదితరులను లాహోర్‌లో గృహవసతి కొరతగా వున్నందున కుటుంబాలను తీసికొని వెళ్ళవలదని కూడా ఈ ప్రకటనలో సలహా ఇవ్వబడింది.

ఆంధ్ర వ్యవసాయశాఖోద్యోగుల క్లబ్ ద్వితీయ వార్షికోత్సవం

మద్రాసు, అక్టోబర్ 19—ఆంధ్ర వ్యవసాయ, మత్స్య శాఖోద్యోగుల క్లబ్ ద్వితీయ వార్షికోత్సవం అక్టోబర్ 18 వ తేదీని క్లబ్ కార్యాలయంలో జరిగింది. వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ ఎ. కె. నాయుడుగారు అధ్యక్షత వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ బి. సోమన్నగారి స్వాగతోపన్యాసంతో సభ ప్రారంభమైంది. కార్యదర్శి శ్రీ బి. ఎస్. ఆర్. ఆంజనేయులుగారు వార్షిక నివేదిక సమర్పించారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ బి. వి. రెడ్డిగారు బహుమతులను పంచిపెట్టారు.

తర్వాత క్లబ్ సభ్యులు విజ్ఞాన ప్రదర్శనాలు యిచ్చారు. కార్యదర్శి శ్రీ ఏ. వెంకటనారాయణగారి వందన సమర్పణలో సభ సమాప్తమైంది.

దిగువ పేర్కొన్నవారు నూతన సంవత్సరానికి కార్యవర్గంగా ఎన్నుకోబడ్డారు. శ్రీయుతులు: బి సోమన్న అధ్యక్షుడు, కె. నారాయణరావు, ఉపాధ్యక్షుడు, బి. ఎస్. ఆర్. ఆంజనేయులు, కార్యదర్శి, ఏ. వెంకటనారాయణ, సంయుక్త కార్యదర్శి, ఎ. సి. శర్మ, కోశాధికారి, ఏ. వి. సుబ్రహ్మణ్యం, డి. ఆర్. వి. ఎస్. ఎస్. నరసింహారావు, యు. వి. ఎస్. శాస్త్రి, సి. హెచ్. రామశర్మ, ఎం. ఆదికేశవులు, కె. చార్లెస్ సభ్యులు.

బెల్లంపల్లి బొగ్గు గని కార్మికుల సమ్మె

యజమానుల ఆరోపణల ఖండన

హైదరాబాద్, అక్టోబర్ 20—బెల్లంపల్లి బొగ్గు కార్మికుల యూనియన్‌పై యాజమాన్యం కలిగివున్న హైదరాబాద్ మజ్దూర్ సంఘం అధ్యక్షుడు బి. యస్. మహాదేవసింగ్ నేడొక ప్రకటన చేస్తూ అధికారులను వధించడానికి కార్మికులు ప్రయత్నించారని యజమానులు చేసిన ప్రకటన పూర్తిగా అసత్యమైన దన్నారు.

కార్మికులపై అపవాదం వేసి, తమ నేరాన్ని తప్పించుకోవడానికి యాజమానులు యత్నించడం తప్ప ఇది ఇంకేమీ కాదని కూడా శ్రీ మహాదేవసింగ్ అన్నారు.

బెల్లంపల్లి గని కార్మికుల సమ్మె ప్రారంభమై నేటికి 8 రోజులు అయిందికని కార్మికులు 5,600 మందిలోను నూటికి 80 వంతుల మంది సమ్మెలో పాల్గొంటున్నారని కార్మికుల యూనియన్ ప్రతినిధి ప్రకటించారు. సమ్మె ప్రారంభమైనప్పుడు అక్టోబర్ 13 వ తేదీన ఆఫీసర్లను హత్య చేయడానికి కార్మికులు ప్రయత్నించినట్లు ఆరోపించబడింది.

రోజుకు 7,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. అంటే రోజుకు 45,000 రూపాయల నష్టం వస్తున్నదన్నమాట.

బెల్లంపల్లి బొగ్గు గనుల ప్రాంతంలోను, పట్టణంలోను 144 వ సెక్షన్ అమలు జరుపబడుతున్నది. పోలీసులు పహరా తిరుగుతున్నారు. అరెస్టు గావింపబడిన 104 మంది కార్మికులలోను 24 మంది తప్ప మిగతా అందరూ విడుదల చేయబడినారు.

(యు. పి. ఐ.)

పోస్టల్ సెలవులు

మద్రాసు, అక్టోబర్ 20—అక్టోబర్ 26 వ తేదీ దసరా కనుక పోస్టు, టెలిగ్రాఫ్ శాఖకు ఆరోజున సెలవు. అందువల్ల మద్రాసులో ఒకరోజు మాత్రమే తపాలా బట్వాడా చేయబడుతుంది.

జనరల్ పోస్టు ఆఫీసులో నోట్ చేయబడిన సెలవులలో పోస్టు ఆఫీసు పనిచేస్తుంది.

29 వ తేదీన "ఇద్-ఉల్-మిలాద్" కనుక ఆరోజున కూడా ఇలాగే పోస్టు ఆఫీసు పనిచేస్తుంది.

శ్రీ యస్. యల్. నరసింహారావు (పి. ఆర్. గవర్నమెంటు కాలేజీ హైస్కూలు, కాకినాడ) గారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సాహిత్య రచనల పోటీలో ఆయన "అజ్ఞానం-విజ్ఞానం" అనే గ్రంథానికి బహుమతి యివ్వబడింది. ఇటీవల ఈయన రచించిన "తరతరాల గాథలనాటి లక్షణాలేనా?" అనే మరొక పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వం బహుమాన మిచ్చింది.

ఆంధ్రలో రవాణా సౌకర్యాల అభివృద్ధి

సలహాసంఘం ఏర్పాటు

కర్నూలు, అక్టోబర్ 20—ఆంధ్ర రవాణా సలహా సంఘాన్ని ఆంధ్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో పునర్నిర్మించింది. 1955 అక్టోబర్ 20 వ తేదీనుంచి రెండేళ్ళపాటు అది కార్యరంగంలో వుండగలదు. ఈ కమిటీకి రవాణా శాఖ మంత్రి చెయిర్మన్‌గా వుంటారు. ఈ కమిటీ సభ్యుల పేర్లు ఇవి: శ్రీయుతులు: మహబూబ్ ఆలీఖాన్, పి. వెంకటసుబ్బయ్య, రాజాసాగి సూర్యనారాయణరాజు, బొడ్డు అప్పలస్వామి, (శాసనసభ్యులు), పబ్లిక్ వర్క్సు, రవాణా శాఖ కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర మోటారు యూనియన్ కాంగ్రెస్ ప్రతినిధి వై. రామబ్రహ్మం నకిరియా మోటార్ సర్వీసు (నెల్లూరు) ప్రొప్రయిటర్ ఎన్. మహబూబ్‌ఖాన్, కృష్ణాజిల్లా మోటార్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, పి. ఎస్. అప్పలస్వామిగారు, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఈ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తారు.

ఈ కమిటీ సమావేశాలకు అవసరమైతే ఆర్థికశాఖ ప్రతినిధిగా ఆ శాఖ కార్యదర్శిని ఆహ్వానించడానికి కార్యదర్శికి అధికార మివ్వబడింది.

కాశ్మీర్ ముఖ్యమంత్రి బక్షీ గులామ్ మహమ్మద్ ప్లానింగ్ కమిషన్‌తో చర్చలకై బుధవారంనాడు ఢిల్లీ వచ్చారు.

మోసపు బ్రిటిష్ కంపెని

ఉద్యోగాలకొరకై ప్రయత్నం చేసేవారికి హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—మాంచెస్టర్ లోని నెం. 1 హై స్ట్రీట్‌లో వున్న మెసర్స్ [illegible] లిమిటెడ్ కంపెనీని గురించి తెలియజేయవలసిన దని కోరుతూ లండనులోని భారత హైకమిషన్ కార్యాలయానికి చాలా వుత్తరాలు వచ్చాయని, భారత హైకమిషనర్ కార్యాలయంలోని వాణిజ్యశాఖవారు ఆ విషయమై విచారణ జరిపి, యీ క్రింది విషయాలు వెల్లడించారని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ నిన్న ఒక పత్రికా ప్రకటన చేసింది.

ఆ ప్రకటనలో యింకా ఇలా వుంది— "బ్రిటనులో ఉద్యోగాలు కావలసినవారు మా కంపెనీ పంపే దరఖాస్తు ఫారాలను పూర్తిచేసి రిజిస్ట్రేషను ఫీజు క్రింద పది రూపాయలు క్రాసు చేయని బ్లాంక్ పోస్టల్ ఆర్డరు పంపాలని భారతదేశంలో అడ్వర్టైజ్ చేశారు. లండనులోని భారత హైకమిషన్ కార్యాలయంలోని వాణిజ్య శాఖవారు ఆ కంపెనీ విషయమై విచారణ జరుపగా, ఆ కంపెనీ ప్రధానంగా మెయిల్ ఆర్డరుపైన లేసు అల్లిక పని చేస్తున్నదని, ఉద్యోగాల కల్పన సంస్థగా వ్యవహరిస్తున్నట్లు తేలదనీ, ఆ కంపెనీ పెట్టుబడి చాల తక్కువ అనీ, ఆ కంపెనీవారు ఉద్యోగాలు సమకూర్చిన సమాచారం తెలియరాలేదని వెల్లడించింది. ఉద్యోగాల కోసం ఆ కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు తమ స్వంతబాధ్యతమీద జరుపుకోవాలి.

అమృతసర్ కౌన్సిలర్ అరెస్టు

అమృతసర్, అక్టోబర్ 20—కాంగ్రెసు మునిసిపల్ కౌన్సిలర్ సర్దార్ మహేంద్ర సింగ్‌ను గత రాత్రి పోలీసులు అరెస్టుచేసి మేజిస్ట్రేటు ఎదుట హాజరు పెట్టగా 5,000 రూపాయల జామీన్ పైన ఆయన విడుదల చేయబడినారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 352, 354 సెక్షన్ల కింద ఆయనపై నేరారోపణ జరిగింది.

సుల్తాన్ విండ్‌లో నివసిస్తున్న శ్రీమతి గురుబక్ష్ కౌర్ అనే ఆమె ఇంటికి వెళ్ళి మొన్నటి పండుగవల్ల ఆమెకు సంభవించిన నష్టానికి పూర్తిగా పరిహార మిప్పించగలనని చెప్పి, ఆమెను బలాత్కరించినారని నేరారోపణలో పేర్కొనబడింది.

EXTENDED CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Thurs., October 27, for all Hand Delivery Boxes.
6 p.m. Saturday, October 29, for all posted entries,
which must be posted to
SQUAREWORD D-49
Express Estates, Madras-2.

Rs. 1,25,000 MUST BE WON!
First Prize Rs. 100,000 | Rs. 25,000 Runners up
It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 5/- for 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-), thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 "
Rs. 12/8	...	64 "
Rs. 15/-	...	80 "
Rs. 17/8	...	96 "
Rs. 20/-	...	112 "

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

5. Reckless drivers often A—USE careful drivers (B or M).
6. How enviable seem those who appear to have no —OES! (F or W)
7. It usually upsets sensitive children when parents —AG them in front of visitors (N or R)
9. Even sensible women sometimes attach much importance to BA—BLE (B or U)
10. Teacher might well be called slack who pays no heed to youngster who CRI—S a lot at school (B or E)
11. Modern scientific devices can COO— food much more quickly than was possible a few years ago (K or L)
14. He's often a tough character who doesn't realise when he's —ICKED (L or W)
16. When we accuse man of crime and he —IMPLY denies it, we're seldom impressed (L or S)
17. Cynics are apt to think that his falling in love merely makes a man seem —APPY (H or S)



The above Square is only for practice.

Rs. 5/- for 16 entries, and only Rs. 2-8 for every additional set of 16 entries (all sent in one cover).

Official Solution in 'Indian Express' on November 5. (Dak Editions, November 7). Prize-list in 'Sunday Standard' on November 27.

CLUES DOWN

1. With so much unemployment today —IRING workers is seldom a task looked forward to (F or H)
2. It's apt to put designing woman on her mettle when she sees that man she's after doesn't —ARE to propose (C or D)
3. When runner has extended himself unduly before nearing end of race, it's usually very difficult for him to RE—AIN lead (G or T)
4. The more jealous we are the more likely rival's success is to make us —OIL (B or T)
8. Sometimes, you would scarcely believe from the way a woman speaks to man that she ADORES him! (D or S)
10. Considerate youngsters usually try to make allowance for the faults of cheerful CHUM— (P or S)
12. Unscrupulous business men often find it hard to understand what makes others FAI— in business (L or R)
13. Fond parents usually get very worried when it seems their child is developing LI—P (M or S)
15. We seldom welcome appeal for help that makes us DI— into our pockets! (G or P)

CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-49 .... CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As -8-	As -8-	As -8-	As -8-	As -8-	FREE ENTRIES										
CLUES ACROSS: B or M	5																																
F or W	6																																
N or R	7																																
B or U	9																																
B or E	10																																
K or L	11																																
L or W	14																																
L or S	16																																
H or S	17																																
CLUES DOWN (D-49): F or H	1																																
C or D	2																																
G or T	3																																
B or T	4																																
D or S	8																																
P or S	10																																
L or R	12																																
M or S	13																																
G or P	15																																

D-49 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos
Squareword Cash Receipts Nos
Postal Orders Nos.
Demand Draft Nos.

Surname in ink and Block Letters: Mr. / Mrs. / Miss .... INITIALS .... VALUE — Rs. .... As. ....

ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE

ఉద్యోగులు

కర్నూలు, అక్టోబర్ 20 — సర్వే ఇన్‌స్పెక్టర్ వి. కుప్పుస్వామి పిళ్ళై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాళహస్తి సర్వే పార్టీ ఆఫీసర్‌గా పని చేస్తారు.

జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ టి. కృష్ణారెడ్డికి సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి 45 రోజులపాటు సెలవు మంజూరు అయింది.

డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎస్. వెంకన్నకు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి నాలుగుమాసాల దాకా సెలవు పొడిగించబడింది.

ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. చిన్నయ్య విశాఖపట్నంలో మత్స్యశాఖ అసిస్టెంటు డైరెక్టర్‌గా తాత్కాలికంగా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ ఎస్. నాగిరాజరావు మత్స్య పరిశ్రమలో శిక్షణ పొందడానికి నార్వే పంపబడినారు.

తహసీల్‌దారు శ్రీ టి. సుబ్బయ్యశెట్టి నరసాపురంలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ డి. యస్. జయసింహాకు అక్టోబర్ 20 వ తేదీ నుంచి సెలవు మంజూరు అయింది.

సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ ఆంధ్ర ఆదివాసుల సంక్షేమ సలహా సంఘానికి ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా నియమింపబడినారు.

ఆంధ్రరాష్ట్ర జ్యోతిషశాస్త్రజ్ఞుల మహాసభ

నెల్లూరు, అక్టోబర్ 21—ఆంధ్రరాష్ట్ర జ్యోతిషశాస్త్రజ్ఞుల ప్రథమ మహాసభ అక్టోబర్ 29, 30 తేదీలలో నెల్లూరులోని యల్. పి. హాలులో జరుగుతుంది.

"ఎస్ట్రాలాజికల్ మాగజైన్" ఎడిటర్ డాక్టర్ బి. వి. రామన్ (డి. యస్. సి., యఫ్. ఆర్. ఎ. యస్., ఎమ్. ఆర్ ఎ.ఎస్) సభకు అధ్యక్షత వహిస్తారు.

ప్లానింగ్‌శాఖ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు సభకు ప్రారంభోత్సవం చేస్తారు.



బ్రాంచి : గాంధీనగరం, విజయవాడ.

1000 డిజైన్లు
తాజా సరుకు నవీనమైన
క్రేప్ ఎంబ్రాయిడరు కలిగిన
— చోలీస్ —
ఉన్ని శాలువలు
టోకు వర్తకులకు మంచితరుణము
8. గోడౌన్ వీధి, మద్రాసు-1.
ఫోన్ : 3174

"ప్రభుత్వ సహాయం అపేక్షించకుండానే అభివృద్ధి సాధన"

ఆచార్య భావే ప్రబోధం

విజయనగరం, అక్టోబర్ 20 — ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ కార్యక్రమ సేవకుల సమావేశం శ్రీ మోతే నారాయణరావుగారి అధ్యక్షతను నిన్న ప్రేమసమాజంలో జరిగింది.

శ్రీ నారాయణరావుగారు ప్రసంగిస్తూ వినోబా పర్యటనలో ఆయన వెంట మంత్రులు ఎవ్వరూ లేరని, వారు వినోబాజీ ఉద్యమం పట్ల సానుభూతిమాత్రమే చూపారని, ప్రజోద్యమ ప్రభావాన్ని, ప్రజాశక్తి మహిమను ప్రదర్శించడానికి యిది సమయమని అన్నారు, వినోబాజీకూడా ప్రజల దృష్టిని భూదానంమీద కేంద్రీకరింప జెయ్యవలసిందిగా ప్రబోధిస్తున్నారని శ్రీ నారాయణరావుగారన్నారు.

అనంతరం శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు గ్రామ రాజ్యస్థాపనకు అనువైన వాతావరణం కల్పించాలని, పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని చెప్పారు.

పిదప శ్రీ గెద్దం సన్యాసిరావుగారు ముచ్చటించారు.

తర్వాత ఆచార్య వినోబాభావే నిర్మాణ కార్యక్రమ సేవకులను వుద్దేశించి ఇలా చెప్పారు:

"మన మందరం భగవంతుని సేవకులమే గాంధీజీ అనంతరం మనకు నాయకుడు భగవంతుడే. మనం ఎక్కువ ఉత్సాహంతో పని చెయ్యాలి, సర్వోదయ లక్ష్య సాధనకు భూదానం అవసరం. భూదానయజ్ఞానికి అయిదు కోట్ల యకరాలు కావలసివున్నది.

"ప్రతిరైతు పంటలు విధిగా ఎలా పండించుకుంటున్నాడో, అలాగే ప్రతి యింట చరకా తిరుగుతుండాలి. బీద బావాలకు ప్రాధాన్యమివ్వక మనం పని చెయ్యాలి.

"ఈ విషయంలో మనం ప్రభుత్వ సహాయం అపేక్షించరాదు. ప్రభుత్వం యింత వరకు చేసిన సహాయానికి కృతజ్ఞులం. ప్రజాశక్తి అనగా ఎట్టిదో మనం లోకానికి చూపాలి."

పిమ్మట శ్రీయుతులు రామలింగారెడ్డి, సన్యాసిరావు, వేముల కూర్మయ్య, మల్లిపిరెడ్డి కృష్ణమూర్తి, శఠగోపాచారిగార్లు ప్రసంగించారు.

సాయంకాలం బహిరంగసభ జరిగింది. సభకు అనేక వేలమంది వచ్చారు. వినోబా ఆత్మశక్తిని గురించి గంభీరోపన్యాసం చేశారు. గ్రామస్థులు భగవంతుని సేవచెయ్యాలని, పట్టణవాసులు గ్రామాలవారికి సేవచెయ్యాలని చెప్పారు. గ్రామాలకింది అంతస్తు, పట్టణాలపై అంతస్తు కనుక గ్రామాలు బాగా బలిష్ఠంగా వుండాలన్నారు.

అంతేకాక గ్రామాలు స్వతంత్రంగా వుండడం అవసరమని ఆచార్య వినోబా వక్కాణించారు. శ్రీ పనుమర్తి వీరభద్ర స్వామిగారు సేకరించిన 58 యకరాల భూదానం, పదివల రూపాయల సంపత్తిదానం సభలో ప్రకటించబడినవి.

ఆచార్య భావే గాంధీ ఆశ్రమానికి వెళ్ళి చూచారు.

గత 13 వ తేదీన ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నెల్లూరు జిల్లాలోని సిద్దీపురంవద్ద ఏనాది, మాజీ నేరస్థ జాతుల, ఇతర వెనుకబడిన జాతుల సహకార వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించారు

రాయచూర్, గుల్బర్గా జిల్లాల తెలుగు ప్రాంతాలు

స్థానిక ప్రజలకు ఇష్టమైతే తెలంగాణాలోనే వుండిపోవడానికి తనకు అభ్యంతరం లేదని మైసూరు ముఖ్య మంత్రి ప్రకటన

సికింద్రాబాద్, అక్టోబర్ 21—

రాయచూర్, గుల్బర్గా జిల్లాలలోని తెలుగు ప్రాంతాల ప్రజలకు ఇష్టమైతే, ఆ ప్రాంతాలను హైదరాబాద్ విభజనానంతరం తెలంగాణా రాష్ట్రంలో విలీనం చేయడానికి తనకేమీ అభ్యంతరంలేదని మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు నేడు ఇక్కడ అన్నారు.

ఢిల్లీలో జరుగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళుతూ మైసూరు ముఖ్యమంత్రి విమానంలో ఇక్కడికి రాగా పత్రికా విలేకరులు కలుసుకున్నారు. అప్పుడు పైవిధంగా ఆయన అన్నారు.

కర్నాటక రాష్ట్రంలో బలవంతాన ప్రజలను వుంచుకొనడం తన కిష్టం లేదని కూడా మైసూరు ముఖ్యమంత్రి అన్నారు.

హైదరాబాద్ విభజనానంతరం రాయచూరు, గుల్బర్గా జిల్లాలను కర్నాటకంలో చేర్చాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసింది.

అధికారులు తయారుచేసిన లెక్కలనుబట్టి రాయచూర్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల తాలూకాలు, గుల్బర్గా జిల్లాలోని తండూరు, కొడంగల్ తాలూకాలు పూర్తిగా తెలుగు

తాండూరు, కొడంగల్ తాలూకాల భవిష్యత్తు

అవశేష హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చాలని విజ్ఞప్తి

తాండూరు, అక్టోబర్ 18—గుల్బర్గా, రాయచూరు జిల్లాలను పూర్తిగా కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసుకు తీవ్రనిరసన తెలియజేస్తూ శ్రీయుతులు కె.జి. కృష్ణమూర్తి (మునిసిపల్ కౌన్సిలర్, తాండూరు, మిల్లు షనివారి యూనియన్ అధ్యక్షుడు), యం. యన్. రావు (మునిసిపాలిటీ ప్రెసిడెంటు), పి. ఎ. రెడ్డి (...సల్ వైస్-ప్రెసిడెంటు), సి. బసవ... మునిసిపల్ కౌన్సిలర్), కోర్వార్ (తాలూకా టెనెంట్స్ అసోసి... ప్రెసిడెంటు), కె. ప్రభాకరగుప్త ...హైదరాబాద్ ముఖ్యమంత్రి ...ల రామకృష్ణరావుగారికి, ఆహార ... శ్రీ చెన్నారెడ్డిగారికి, ఇండియా ... పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూకు, ... అధ్యక్షుడు శ్రీ యు. యన్. ... మెమొరాండంలు పంపారు.

...మొరాండంలలో గుల్బర్గా జిల్లాలోని ..., కొడంగల్ తాలూకాలు, రాయ... జిల్లాలోని గద్వాల, ఆలంపూరు తాలూ... పూర్తిగా—నూటికి నూరుపాళ్ళు తెలుగు... ని పేర్కొన్నారు. ఇంకా యిలా ...తారు:

...ల్ అలీ కమిషన్ స్థానిక ప్రజల అభి..., ఆందోళనను సరకు చెయ్యలేదు ... రాయచూరు జిల్లాలలోని పూర్తి ... తాలూకాలను కూడా కర్ణాటక ... చేర్చడంవల్ల ఈ తాలూకాలలోని ... చిక్కులు ఏర్పడవలసివస్తుంది. వివిధ ... భాష, సంస్కృతి రక్షించబడగల ... అలీ కమిషన్ తన నివేదికలో ... కాని, తాండూరు కొడంగల్ ... కర్ణాటక రాష్ట్రంలో చేర్చితే అట్టి ... కాలదన్న విషయం తేటతెల్లం. ... తాలూకాలు అవశేష హైదరా... నికి సన్నిహితంగావున్నవి. ... లలోని జనతా మూడు లక్షల ... దరు తెలుగువారే. వీరిని కర్ణాటక ... చేర్చితే చదువు, సంస్కృతి ... అనేక విషయాలలో వారు వెనుక... బడగలరు.

ఏర్పాటుకానున్న కర్ణాట రాష్ట్రం ... స్కూళ్లలో విద్యాబోధ తెలుగులో ... భాషకాక యితర కారణాలకు ... వ్వడం అవసరమనుకుంటే బళ్లారి ... ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు లేవు. కనుక ఈ తాలూకాలను అవ... బాద్ రాష్ట్రంలో చేర్చవలసిం... చేస్తున్నాము."

"గుణుపురం తాలూకాను ఆంధ్రలో చేర్పించాలి"

ఆంధ్ర ప్రభుత్వానికి మెమొరాండం

కర్నూలు, అక్టోబర్ 20—పర్లాకిమిడితో సహా ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోగల గుణుపురం తాలూకాను ఆంధ్ర రాష్ట్రంలో చేర్పించాలని నేడు ఆ ప్రాంత ప్రజలతరపున ఆంధ్ర ప్రభుత్వానికి సమర్పించిన మెమొరాండంలో శ్రీ ప్రహరాజు సన్యాసిరాజుగారు విజ్ఞప్తిచేశారు.

ఈ మెమొరాండంలో ఇంకా క్రింది విధంగా పేర్కొనబడింది:

"గుణుపురం తాలూకాలో తెలుగువారు అత్యధిక సంఖ్యాకులుగావున్నారు. ఈ ప్రాంతానికి ఒరిస్సాతోకంటె ఆంధ్రతోనే ఎక్కువ సన్నిహితమైన వ్యాపారాది సంబంధబాంధవ్యాలు వున్నవి. ఈ తాలూకాలో వసూలు చేయబడే అమ్మకం పన్నులో నూటికి దాదాపు 90 వంతులు ఆంధ్రులే చెల్లిస్తున్నారు. ఇక్కడ వారికి మూడు బియ్యం మరలు, ఒక బట్టీ వున్నవి. అక్కడవున్న సత్రాలన్నీకూడా ఆంధ్రులు కట్టించినవే.

"ఒరిస్సాలో కలిసివుంటే తమ హక్కులకు తగు రక్షణ యివ్వబడగలదనే ఆశ ఈ తాలూకాలోని ఆంధ్రులకు లేదు."

చెన్నపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి

మద్రాసు, అక్టోబరు 18—చెన్నపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞానసమితి కార్యవర్గ సమావేశము శ్రీ శర్మగారి అధ్యక్షతను సమావేశమై "ముక్కోటి ఆంధ్ర ప్రజల సాంస్కృతిక, వైజ్ఞానిక, సాహిత్యాభివృద్ధికి విశాలాంధ్ర తక్షణమే ఏర్పడాలి. అందుకుగాను భారత ప్రభుత్వం ఫజలాలీ కమిషన్ సిఫార్సు చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటుచేయ సంకల్పించక సుసంఘటిత విశాలాంధ్రను నిర్మించాలి" అని తీర్మానం చేశారు.

బళ్లారి ప్రజలవాంఛను మన్నించి బళ్లారి, సిరిగుప్ప, ఆదోని తాలూకాలను ఆంధ్రలో కలపాలన్నందుకు తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

చెన్నపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞానసమితి ఆధ్వర్యాన రాజరాజేశ్వరీ ఫిల్ము కంపెనీ ఆవరణలో విద్యార్థి గాయకుల సమావేశం జరిగింది. దానిలో బొంబాయి ఆంధ్ర విద్యార్థి సంఘ సంస్థాపకులు శ్రీ బి.వి.ఎస్. పాత్రుడుగారు ఉపన్యసిస్తూ, "ఏదేశమేగినా, ఎందు కాలిడినా" అనే పాట స్ఫురణకు తెస్తూ, మన మంతా ఆంధ్రులమేనని, యావదాంధ్ర ఒకే రాష్ట్రంగా రూపొందడం, ఆంధ్ర కళల అభివృద్ధికి రాజమార్గమని, అందుకుగాను విశాలాంధ్ర నిర్మాణము తక్షణమే జరగాలని వక్కాణించారు. బస్తరు, చాందా, బరంపురం, కోరాపుట్ మద్రాసు ఆంధ్రులకు తీరని అన్యాయం తలపెట్టబడిందని, దాని నెదుర్కొనవలసిన బాధ్యత మన విద్యార్థులపై నున్నదని వారు ప్రసంగించారు.

శ్రీ శర్మగారు వారిని సదస్యులకు పరిచయం చేశారు. శ్రీ పందిరి కృష్ణమోహన్‌గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

...ంధ్రరాష్ట్రంలో ...జీ సైనికులు

...న సాగర్ ప్రాజెక్టు కింద ...రాట్లు కల్పనకు నిర్ణయం

...సు, అక్టోబరు 20—నేటి సాయంత్రం ... జరిగిన ఆంధ్రరాష్ట్ర మాజీ సైని... నికుల, పైమానికుల సహాయ సంఘ... కంలో ఆంధ్ర రాష్ట్రంలోని మాజీ ... లకు చెయ్యడానికి పనిచూపడం విష... చర్చలు జరిగినవి

... సందర్భంలో రాష్ట్రంలో నిరుద్యోగులైన మాజీ-సైనికుల సంఖ్యా వివరాలను సేకరించడానికి శ్రీ వి. రామకృష్ణగారు చెయిర్మన్‌గా ఆరుగురు సభ్యులతో ఒక ఉపసంఘం ఏర్పాటు చేయబడింది.

ఈ సమావేశం మైలాపూర్‌లో వున్న ఆంధ్ర లేబర్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు అధ్యక్షత వహించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద మాజీ-సైనికులకు పని చూపించడం విషయాన్ని గురించి ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ అధికారులతో సంప్రతించాలని సమావేశంలో కోరబడింది. రాష్ట్రంలోని నిరుద్యోగులైన మాజీ సైనికులందరు తమ పేర్లను జిల్లా సంఘాల కార్యదర్శులకు తెలియజేసి మాజీ-సైనికుల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించబడింది. అందువల్ల నిరుద్యోగులైన మాజీ-సైనికులకుపని చూపించడానికి పథకాలను రూపొందించడానికి అవకాశం ఏర్పడగలదని ప్రకటించబడింది.

ఈ సమావేశానికి హాజరైనవారిలో పరిశ్రమలు, సహకార, కార్మికశాఖ కార్యదర్శి శ్రీ ఆర్. ప్రసాద్, పరిశ్రమలు, వాణిజ్య డైరెక్టర్ శ్రీ ఎస్. ఆర్. కైవాం, రెవిన్యూ బోర్డు ఫస్టు మెంబర్ శ్రీ కె. ఎం. ఉన్నితన్, శ్రీ వి. రామకృష్ణ, బ్రిగేడియర్ ఎస్. సి. మిత్రాగార్లు కలరు.

రాజోలు తాలూకాలో 12 దుక్కుల వర్షం

పంటలకు నష్టం

రాజోలు, అక్టోబర్ 18—రాజోలుతాలూకా మొత్తంమీద గత రెండురోజులుగా విపరీతమైన గాలితో సుమారు 12 దుక్కుల వర్షం పడింది. నిన్న పగలంతా తుపాను గాలి హోరున వీచింది.

కైలు కావలసివున్న బసంగి, రసంగి పంటలకేగాక ఈ సుముఖంలో వున్న అక్కుళ్ళు, ఆట్రగడ యితర సస్యాలకు ఈ వర్షం విశేష నష్టాన్ని కలిగించింది. ప్రత్యేకించి హోరుగాలివల్ల చేలలో పడిపోయిన సస్యం మితిమీరిన దెబ్బ తిన్నది.

పల్లపు చేలలో పడివున్న వరిసీటి ముంపుకు లోనై వున్నది కూడా. కనుక రెండు మూడు విధాల దెబ్బతిని పంట నూటికి 70 పాళ్ల వరకూ క్షీణించిపోవడం తథ్యమని పెద్దలంటున్నారు.

కొన్నిచోట్ల బసంగి, రసంగి, గరికెలు మొదలైన ధాన్యం ఆరుబయట కళ్ళాలలోనే వుండిపోయింది. పరిసర ప్రాంతాలలో ఏ విధమైన ఆశ్రయమూ లేకపోవడంవల్ల ఎక్కడివక్కడే గడ్డికప్పుతో వుండిపోయినవి.

ఈ వుదయం నుండి కొద్దిగా తెలిపి యిచ్చినట్టు కనిపిస్తున్నది. కాని, మబ్బు యింకా ఎక్కువగానే వున్నది. గాలిమాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. వర్షపు [illegible] పూర్తిగా పోయినట్టు చెప్పడానికి వీలులేకుండా వున్నది.

మదనపల్లెలో 3 దుక్కుల వాన

మదనపల్లె, అక్టోబర్ 19—మదనపల్లెలోను, చుట్టుపట్ల గ్రామాలలోను నేటి వుదయం నుంచి వాన కురుస్తున్నది.

ఇప్పటివరకు మూడు దుక్కులవర్షం పడట్టు రికార్డు చెయ్యబడింది.

మరల ఎర్రకాల్వ పొంగు

నిడదవోలు, అక్టోబర్ 20—ఈ నెల 16, 17 తేదీలలో ఈ ప్రాంతంలో కురిసిన అధిక వర్షాలవల్ల, ఎర్రకాలవ మరల పొంగి చాల పొలాలను నీట ముంచివేసింది.

పొలాలలో వున్న అక్కుళ్ళు పంటకు కొంచెం దెబ్బ తగలగలదని భావించబడుతున్నది.

గోడ కూలగా బాలిక మరణం

నిడదవోలు, అక్టోబరు 18—16, 17 తేదీలలో ఇక్కడ కురిసిన అధికవర్షం వల్ల, గోపాలస్వామి దేవాలయంవద్ద వున్న ఒక ఇంటి గోడకూలి కాంతాదారిగారి బిడ్డ (వయస్సు నాలుగు సంవత్సరాలు) మరణించింది.

ప్రక్కనున్న ప్రహరీగోడ మట్టి ఇసుకతో కట్టిన ఇంటిపై కూలింది. ఈ రెండు గోడల మధ్య ఈ బాలికపడి మరణించింది.

మద్యనిషేధ చట్టంకింద శిక్షలు, జరిమానాలు

ఏలూరు, అక్టోబర్ 16—ఏలూరు తాలూకా పోలీసు సబిన్‌స్పెక్టర్ శ్రీ జి. వి. రత్నారావుగారు కొవ్వలి గ్రామంపై దాడి చేసి దొంగసారాను తయారుచేస్తున్న పది మందిని అరెస్టు చేసి, 2 బట్టీలను, 30 గ్యాలన్‌ల సారా వూట, 50 శేర్ల సారా పట్టుకున్నారు.

ముద్దాయిలను ఏలూరు ప్రిన్సిపల్ సబ్ మేజిస్ట్రేటు శ్రీ అంజనీకుమార్‌గారి వద్ద హాజరు పెట్టగా ముద్దాయిలకు 2 మాసాలు కఠిన శిక్ష, రు. 500 ల జరిమానా విధిస్తూ తీర్పు యిచ్చారు.

పినకడిమిపై దాడి

ఏలూరు తాలూకా పినకడిమి గ్రామంమీద సబిన్‌స్పెక్టర్ దాడిచేసి దొంగసారా తయారుచేసే బట్టీలను పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.

ఏలూరు ప్రిన్సిపల్ సబ్ మేజిస్ట్రేటు శ్రీ సి. అంజనీకుమార్‌గారు ముద్దాయిలకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు యిచ్చారు.

మాచ్‌ఖండ్ పవర్ హౌస్‌లో ఏడుగురి మరణం

షెడ్డు కూలిన సందర్భంలో

మాచ్‌ఖండ్, అక్టోబర్ 20—ఇక్కడ హైడ్రోపవర్ హౌస్‌లో పని చేస్తున్న ఏడుగురు కార్మికులు షెడ్డు కూలిన సందర్భంలో మరణించారు.

ఈ సంఘటన 11 వ తేదీ వుదయం 7 గంటలకు జరిగింది. అయిదుగురి శవాలు వెంటనే కనుగొనబడినవి. రెండు రోజుల తరువాత మరి రెండు శవాలు గుర్తింపబడినవి.

పెనుగాలికి, వర్షానికి షెడ్డు పడిపోయిందట.

ఈ షెడ్డు సరైన స్థితిలో లేదని కార్మికుల యూనియన్ వారు మంత్రులకు, ఇంజనీర్లకు యిదివరలో పలుమారు తెలియజేశారని, కాని, ఎవ్వరు ఏ విధమైన చర్య తీసుకొనలేదని మాచ్‌ఖండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వ్రాస్తున్నారు.

ఈ సంఘటన విషయమై ఒక కమిటీని నియమించి బహిరంగ విచారణ చేయించవలసందని ప్రమాదానికి గురిఅయిన కార్మికుల కుటుంబాలకు పరిహార మిప్పించ వలసిందని ఆయన కోరుతున్నారు.

కృష్ణానదిలో పడవ ప్రమాదం

ఒకని దుర్మరణం

విజయవాడ అక్టోబర్ 20—నిన్న సాయంత్రం ఒక పడవ కృష్ణానదిని దాటుతుండగా ప్రమాదం సంభవించి అనకట్ట దిగువకు కొట్టుకొనిపోయింది. అందులో రాజమండ్రి నుంచి తెనాలికి కలప తీసుకొనిపోబడుతున్నది.

కృష్ణ అనకట్ట దిగువన నదిమీదుగాగల ఎలెక్ట్రిక్ తీగలకు ఆ పడవ స్తంభం కొట్టుకోగా అందులో ప్రయాణంచేస్తున్న బి. వెంకటరావు డి. వెంకటస్వామిఅన్న ఇద్దరు వ్యక్తులకు ఎలెక్ట్రిక్‌షాక్ తగిలింది. వెంకటరావు వెంటనే మరణించాడు. అతని శవం ఇంతవరకు దొరకలేదు. వెంకటస్వామి మోటారు లాంచి వారిచే రక్షించబడ్డాడు. ఆయన స్థానిక ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఎలెక్ట్రిక్‌షాక్‌వల్ల తగిలిన గాయాలకు ఆయన చికిత్స పొందుతున్నారు.

పడవప్రమాదానికి గురియైన సమయంలో దగ్గరలోనే ఒక మోటారులాంచి ఆడుతున్నది ఆ పడవలోవున్న ఇంకా అయిదుగురు ప్రయాణీకులను మోటారు లాంచీ కాపాడింది.

దాదాపు 5000 రూపాయల ఆస్తి నష్టమైనట్టు తెలుస్తున్నది. ఈ ఏడాదిలో కృష్ణానదిలో సంభవించిన పడవ ప్రమాదాలలో ఇది మూడవది.

పొదలకూరులో జాతీయ విస్తరణ కేంద్రం

భవనాలకు ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

గూడూరు, అక్టోబర్ 19—ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నిన్న వుదయం గూడూరు పట్టణానికి 25 మైళ్ళ దూరంలో గల పొదలకూరులో, జాతీయ విస్తరణ కేంద్ర ఆఫీసు భవనానికి, ఆఫీసర్ల భవనాలకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంలో చెడుగుడు పోటీలు, బుర్రకథలు, నృత్య ప్రదర్శనాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యబడినవి. ఇందులో వివిధ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరు శ్రీ యం. వి. రాజారావు, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్, వివిధ బ్లాకు అధికార్లు, గ్రామనాయకులు పాల్గొన్నారు.

శ్రీ గోపాలరెడ్డిగారు వుపన్యసిస్తూ, బ్లాకు అధికారులు చాలా శ్రద్ధతో పనిచేయాలనీ, అలా చేయడానికి తగిన వసతులు కల్పిందాలనీ, వారు బాగా పనిచేసి దేశం ముందుకు నడవాలంటే ముఖ్యంగా ప్రజల తోడ్పాటు అవసరమని, అది లేనిదే కించిత్తు పనికూడ జరగడానికి వీలులేదనీ, ఈ సదవకాశాన్ని వినియోగం చేసుకొంటూ తమ గ్రామాలకు కావలసిన పనులను స్వయంకృషితో చేసుకో వలసిందనీ ఉద్ఘాటించారు.

కేంద్రం స్థాపన నాటినుంచి యింతవరకు వివిధ విస్తరణ రంగాలలో జరిగిన పని వివరాలు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్ చదివారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, బ్లాకు అధికారులు చురుకుగా తమ బాధ్యతలను నెరవేరుస్తున్నందుకు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ కె. కృష్ణమాచారిగారు, ప్రజల తోడ్పాటు అవసరాన్ని గురించి, బ్లాకులో జరిగిన పనులను గురించి చెప్పారు.

సభానంతరం శ్రీ గోపాలరెడ్డిగారు "జయ జయ" ధ్వానాల మధ్య బ్లాకు భవనాలకు శంకుస్థాపన జరిపారు. తరువాత ముఖ్యమంత్రి తలుపూరుకు వెళ్ళారు. (స్వ. వి.)

కర్నూలు, అక్టోబర్ 18—ప్రజల ఇబ్బందులను గురించి చెప్పడంకోసం ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజాయాత్రలను ఏర్పాటు చెయ్యాలని లోగడ సోషలిస్టు నాయకుడు డాక్టర్ లోహియా ఇచ్చిన ఆదేశాన్ని ఇక్కడ ఎవరూ మన్నించినట్టు కనిపించదు.

డాక్టర్ లోహియా ఆదేశం ప్రకారం ప్రజాయాత్రలు నేడే జరగవలసివుంది. కాని, ఇక్కడ ఆయలికిడే లేదు.

దక్షిణ రైల్వే

22-10-55 నుండి ఆర్కోణం-రేణిగుంట సెక్షన్ మీద నం. 443, 441, 486, 442 బండ్ల రాకపోకల వేళలు దిగువ విధంగా మార్చబడతాయి.

దిగువకు చదవండి					ఎగువకు చదవండి	
443 ఆర్కోణం రేణిగుంట ప్యాసెంజరు	441 ఆర్కోణం రేణిగుంట ప్యాసెంజరు		స్టేషన్లు		486 రేణిగుంట ఆర్కోణం ప్యాసెంజరు	442 రేణిగుంట మద్రాసు ప్యాసెంజరు
గం. ని.	గం. ని.				గం. ని.	గం. ని. ముందుకు మార్పు లేదు
[illegible]		రాక	ఆర్కోణం	పోక	[illegible]	18-54
	14-20	పోక		రాక		18-42
	14-28	,,	ఇచ్చిపుత్తూర్	పోక		18-31
	14-36	,,	తిరుత్తని	,,		18-22
	14-47	,,	పొన్‌పాడి	,,		18-14
	14-57	,,	నగరి	,,		18-5
	15-9	,,	వేపగుంట	,,		17-54
8-32	15-24	,,	పుత్తూరు	,,	11-41	17-44
8-45	15-36	,,	తడుకు	,,	11-24	17-27
8-54	15-45	,,	పూడి	,,	11-13	17-16
9-18	16-00	రాక	రేణిగుంట	పోక	11-2	17-5

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.



క్రీడాలోకం

కాంటన్‌లో మన వాలీబాల్ జట్టు

లండన్, అక్టోబర్ 19—అఖిల చైనా అథ్లెటిక్ ఫెడరేషన్‌చే ఆహ్వానించబడిన ఇండియా వాలీబాల్ టీము నేడు కాంటన్ చేరినట్లు న్యూచైనా న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

హైదరాబాద్ లీగ్ క్రికెట్ పోటీలు

స్టేట్ పోలీసులకు ఛాంపియన్ షిప్

హైదరాబాద్, అక్టోబర్ 19— ఈ యేటి హైదరాబాద్ 'ఏ' డివిజన్ క్రికెట్ లీగ్ ఛాంపియన్ షిప్‌ను హైదరాబాద్ స్టేట్ పోలీసులు (నిరుటి రన్నర్స్ అప్) గెలుచుకొన్నారు. ఆదివారంనాడు స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన అంతిమ పోటీలలో సికిందరాబాద్ యూనియన్ క్లబ్ టీమును వీరు నాలుగు వికెట్ల తేడాతో ఓడించారు.

పోలీసులకు 23 పాయింట్లు. నిజాం కాలేజీకి (నిరుటి ఛాంపియనులు) 21 పాయింట్లు లభించినవి. ఆ విధంగా నిజాం కాలేజి ఈ యేటి రన్నర్ అప్ కాగలిగింది.

ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది

రాష్ట్ర హాకీ సంఘానికి ప్రధాన పోషకులు

మదనపల్లి, అక్టోబర్ 19—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎమ్. త్రివేది ఆంధ్ర హాకీ అసోసియేషన్‌కు ప్రధాన పోషకునిగా వుండడానికి అంగీకరించారు.

ఇటీవల స్థాపించబడిన ఈ సంఘం ఆలిండియా హాకీ ఫెడరేషన్‌లో చేర్చుకోబడిన విషయం పాఠకులకు విదితమే.

నంద్యాలలో దసరా ఫుట్‌బాల్ పోటీలు

నంద్యాల, అక్టోబర్ 20—స్థానిక యువజన సంఘంవారు క్రిందటి మంగళవారంనుంచి ఇక్కడ దసరా ఫుట్‌బాల్ టోర్నమెంటు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీములు పాల్గొంటున్నవి.

ఎమ్. హెచ్. స్కూలు గ్రౌండ్స్‌లో జరిగిన మొదటి రౌండ్‌పోటీలో ఎస్. వి. టీము బాదర్ టీమును 2-0 గోలులతో ఓడించింది.

క్వారమ్ పోటీలలో మొత్తం 22 టీములు పాల్గొంటున్నవి.

కృష్ణాజిల్లా సోషలిస్టుపార్టీ వర్కర్ల సమావేశం విజయవాడలోని రామమోహన గ్రంథాలయంహాలులో ఈ నెల 23 వ తేదీ వుదయం 9 గంటలనుంచి జరుగుతుంది. శ్రీ పి. వి. జి. రాజుగారు సభను ప్రారంభిస్తారు. శ్రీ యం. వి. సుబ్బారెడ్డిగారు అధ్యక్షత వహిస్తారు.

విజయవాడ వ్యాయామ కళాశాల

సహాయానికి ముఖ్యమంత్రి హామీ

విజయవాడ, అక్టోబర్ 20—స్థానిక ఆంధ్ర వ్యాయామ శిక్షణ కళాశాల అధిపతుల ఆహ్వానంపై ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు అక్టోబర్ 17 వ తేదీన వ్యాయామ కళాశాలను సందర్శించారు. కళాశాల విద్యార్థుల వ్యాయమ విద్యా ప్రదర్శనలను సందర్శించడమేకాక వాటిని మెచ్చుకొన్నారు కూడా. శ్రీ కె. సుబ్బారావు (లెక్చరర్)గారి ఆధ్వర్యాన ఈ విద్యాప్రదర్శనం జరిగింది.

కళాశాల నిర్వాహకులు 17 వ తేదీ రాత్రి శ్రీ గోపాలరెడ్డిగారి గౌరవార్థం విందుచేశారు. ఆ సందర్భంలో ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ వ్యాయామ కళాశాల కృషిని ప్రశంసించారు. త్వరలో ప్రభుత్వం ఈ కళాశాలను స్వాధీనం చేసుకొనని పక్షంలో గ్రాంటు రూపంలో కళాశాలకు మరింత ధనసహాయం చెయ్యగలమని వాగ్దానంచేసినట్లు తెలుస్తున్నది.

శ్రీ ఎమ్. ఆర్. అప్పారావు, శ్రీ ఎమ్. గోపాలస్వామినాయుడు, శ్రీ డి. శేషాద్రిశాస్త్రిగారలు కూడా ప్రసంగించారు.

ఒంగోలులో టేబుల్ టెన్నిస్ పోటీలు

మరికొన్ని ఫలితాలు

ఒంగోలు, అక్టోబర్ 20—ఒంగోలులో జరుగుతున్న టేబుల్ టెన్నిస్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలలో మరికొన్ని ఫలితములు దిగువ తెల్పబడినవి.

సీనియర్ సింగిల్సు:

శ్రీ ఆర్. వి. అప్పారావుగారు, జి. శివరామ్ గారిని ఓడించారు. 21-16, 21-7, 21-13 పాయింట్లు.

జి. ప్రసాద్‌గారు, సి. వి. రమణయ్య గారిని ఓడించారు. 21-15, 21-15, 21-18.

శ్రీ వి. దక్షిణామూర్తిగారు, ఎ. ఎ. ఎన్. ప్రకాశ రావుగారిపై గెలుపొందారు. 21-12, 21-12, 21-14.

శ్రీ ఆర్. కె. వి. రమణశాస్త్రిగారు వి. కోటయ్యగారిపై గెలుపొందారు.

శ్రీ కె. సూర్యనారాయణరావు ఆంధ్రా జింఖానా ప్రతినిధిని ఓడించారు.

శ్రీ డి. మార్కండేయశాస్త్రిగారు సి. ఆర్. విఠల్‌గారిని ఓడించారు. 21-16, 21-19, 21-17.

శ్రీ కె. భాస్కరుగారు వి. సాంబశివరావు గారిపై గెలుపొందారు.

శ్రీ ఎ. ఆర్. కె. మూర్తిగారు సి. విశ్వేశ్వరశాస్త్రిగారిని ఓడించారు. 21-13, 21-4, 21-18.

క్వార్టర్ ఫైనల్సు:—

శ్రీ కె. సూర్యనారాయణ రావుగారు: ఆర్. వి. అప్పారావుగారు 21-9, 12-21, 21-16, 21-13.

శ్రీ కె. భాస్కర్ శాస్త్రిగారు: డి. మార్కండేయ శాస్త్రిగారు 21-19, 17-21, 19-21, 21-16, 21-6.

శ్రీ ఆర్. కె. వి. రమణశాస్త్రిగారు: వి. దక్షిణామూర్తిగారు 21-14, 23-21, 21-15.

శ్రీ ఎ. ఆర్. కె. మూర్తిగారు: జి. ప్రసాద్‌గారు 21-13, 21-9, 21-17.

క్వార్టర్ ఫైనల్సు-నాన్ మెడలిస్టులు:

శ్రీ జి. శివరాంగారు: వి. కోటయ్యగారు 17-21, 21-17, 21-13, 21-12.

సెమిఫైనల్సు:

శ్రీ కె. భాస్కర్‌గారు: సి. ఆర్. విఠల్ గారు 21-9, 18-21, 21-10, 21-11.

శ్రీ పి. తిలక్‌గారు: జి. శివరాంగారు 21-18, 21-13, 18-21, 19-21, 21-14.

ఇతర వార్తలు

సంతోష్ ట్రోఫీకై నేషనల్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు తిరువేంద్రంలో డిసెంబర్ 22 వ తేదీనుంచి జరుగుతవి.

ఢిల్లీలో జరుగుతున్న ఢిల్లీ క్లాత్ మిల్స్ ఫుట్‌బాల్ పోటీలలో గురువారంనాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జట్టు అంబాలా హీరోస్ క్లబ్బును 5-0 గోలులతో ఓడించి ఫైనలులో అలహాబాద్ డిస్ట్రిక్టు స్పోర్ట్స్ అసోసియేషన్ టీముతో పోటీచేసే అర్హత సంపాదించింది.

"గోవా వివాదంలో బ్రిటన్ జోక్యం ప్రస్తుతానికి లేదు"

మధ్యవర్తిత్వం చేయవలసిందని ఇండియా తమనుకోరలేదనికూడా లార్డ్ హోమ్ వివరణ

బొంబాయి, అక్టోబర్ 20—

గోవా సమస్యపై ఇండియా, పోర్చుగల్‌ల వివాదంలో బ్రిటన్ "ప్రస్తుతం" జోక్యం కల్పించుకొనే ప్రసక్తి లేదని బ్రిటిష్ ప్రభుత్వంలో కామన్‌వెల్త్ వ్యవహారాల శాఖామంత్రి లార్డ్ హోమ్ నేడిక్కడ ప్రకటించాడు.

"ఈ వివాదంలో మధ్యవర్తిత్వం చేయవలసిందని బ్రిటన్ ఇంతవరకు కోరబడలేదు కూడా. అయినా, గోవా సమస్యను పరిష్కారం చేసుకోవలసింది పోర్చుగల్, ఇండియాలే నని బ్రిటన్ అభిప్రాయపడుతున్నది" అని కూడా లార్డ్ హోమ్ పేర్కొన్నాడు.

ఇండియాలో వారంరోజులు పర్యటించడం నిమిత్తం ఆయన విమానంలో కొలంబోనుంచి ఇక్కడకు వచ్చారు. అక్టోబర్ 27 న ఢాకా వెడతాడు. 21 వ తేదీ శుక్రవారంనాడు ఢిల్లీ వెళ్ళుతాడు.

అక్కడ ఆయన ప్రెసిడెంట్, వైస్-ప్రెసిడెంట్, ప్రధాని, మంత్రులు, పార్లమెంటు సభ్యులను కలుసుకొంటాడు.

ఇండియా హౌస్ గ్రంథాలయం

లార్డ్ హోమ్ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ప్రత్యేక పనిమీదేమీ తాను ఇండియాకు రాలేదన్నాడు. అయితే, న్యూఢిల్లీలో వున్నప్పుడు విద్యామంత్రి మౌలానా ఆజాద్‌తో ఇండియా హౌస్ లైబ్రరీ వినియోగంపై చర్చించదలచుకొన్నా నన్నాడు. అయితే, కొత్తగా తాను చెయ్యబోయే ప్రతిపాదనలేవీ వుండబోవన్నాడు.

ఈ గ్రంథాలయం ఎవరికి చెందాలన్న విషయంపై త్రైపాక్షిక సంఘం పరిశీలనలు జరుపవలెననే ఇండియా ప్రతిపాదనను బ్రిటన్ త్రోసిపుచ్చినట్లు పత్రికలు ప్రకటించిన వార్త నిజమేనా? అని ప్రశ్నించగా ప్రస్తుతం ఈ సమస్యపై తానెట్టి ప్రకటన చెయ్యదలచలేదనీ, ఆజాద్‌ను కలుసుకొనేవరకు ఎట్టి వ్యాఖ్యలు చెయ్యదలచలేదనీ లార్డ్ హోమ్ జవాబిచ్చాడు.

"స్వతంత్రభారతం సాధించిన అభ్యుదయాన్ని స్వయంగా పరిశీలించడం నిమిత్తం నేను వచ్చాను. ఇండియా గురించి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే వున్నది. మీ వలె యథార్థ స్థితిగతులను గ్రహించడంవల్ల నాకు కామన్‌వెల్త్ వ్యవహారాల శాఖామంత్రిగా ఎంతో ప్రయోజనం వుంది" అని ఆయన అన్నాడు.

కొలంబో పథకం

కొలంబో పథకం గురించి ప్రస్తావించి యిలా అన్నాడు:

"కొలంబో పథకంకిందకు రాగల దేశాల అభివృద్ధికి బ్రిటన్ సంపూర్ణంగా సహాయం చేస్తుంది. వచ్చే ఏడేళ్ళలో పథకపు రెండవ ఘట్టంలో—బ్రిటన్ 70 లక్షల పౌనులమేరకు సహాయం చెయ్యదలచింది. మొదటి ఘట్టంలో కంటె రెండవ ఘట్టంలో చాలా హెచ్చుగా సహాయం చెయ్యదలచింది"

విదేశాంగ విధానాలు

బ్రిటిష్ పౌరసంఘంవారు బొంబాయిశాఖ నేడు బ్రాబర్న్ స్టేడియమ్‌లో లార్డ్ హోమ్ గౌరవార్థం విందుచేశారు. ఆ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ, ఇండియా, బ్రిటన్‌ల విదేశాంగ విధానాలలో సామ్యం చాలా వున్న దన్నాడు. భిన్న సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ రెండు దేశాలు శాంతిప్రియమండలాన్ని విస్తృతం చెయ్యడానికి సమష్టిగా కృషి చేస్తున్న వన్నాడు.

ఇంకా యిలా పేర్కొన్నాడు:

"మనం ఒకే విశ్వాసంతో, శాంతి, సహన సిద్ధాంతాలను అనుసరిస్తూ వున్నాము. సర్వ మానవజాతి లక్ష్యాలు ఈ సిద్ధాంతాలలోనే గర్భితమై వున్నవి. ప్రజలు కూడా ఈ సిద్ధాంతాలలో విశ్వాసముంచి అనుసరించడం ముఖ్యం.

ఈ పరమాణు యుగంలో వచ్చే తీవ్ర సమస్యలను ఎదుర్కొనడంలో నాయకత్వం వహించడానికి బ్రిటన్‌కు - కామన్‌వెల్త్‌లో పటిష్టమైన దేశం బ్రిటన్‌కు—సమస్తమైన హంగులు కలవు. కఠినక్రమశిక్షణతో బ్రిటన్ పదేండ్లలోనే యుద్ధ వినాశంనుంచి బైటపడి నిలవ గలిగింది."

తాను ఇండియా సందర్శించడం ఇదే మొదటి సారి అని లార్డ్ హోమ్ వెల్లడించాడు.

ఈ విందుకు బొంబాయి గవర్నర్ డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్, ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్, మిస్టర్ మాల్కం మెక్డొనాల్డ్, బొంబాయిలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ మిస్టర్ హెచ్. ఏ. ట్విస్ట్ ప్రభృతులు హాజరైనారు.

బ్రిటన్‌కు పోర్చుగీస్ ప్రెసిడెంట్ పయనం

లిస్బన్, అక్టోబరు 20—పోర్చుగీస్ ప్రెసిడెంట్, జనరల్ ఫ్రాన్సిస్కో క్రెవైరో లోప్స్ నేడు ఇక్కడనుంచి ఓడలో బ్రిటన్‌కు బయలుదేరి వెళ్ళారు. ఎలిజబెత్ రాణి ఆహ్వానంపై ఆయన బ్రిటన్ సందర్శిస్తున్నాడు.

అధికార పూర్వకంగా బ్రిటన్ సందర్శిస్తున్న మొట్టమొదటి పోర్చుగీస్ ప్రెసిడెంట్ జనరల్ లోప్స్. లోప్స్ సతి, పోర్చుగీస్ విదేశాంగమంత్రి డాక్టర్ పాలో కున్హా కూడా లోప్స్ వెంట బ్రిటన్‌కు పయనమైనారు.

"గోవాను నాగరిక ప్రాంతం చేస్తాము"

పోర్చుగల్ విదేశాంగమంత్రి వింత ప్రకటన

లిస్బన్, అక్టోబర్ 20—ఇండియాలోని తమ స్థావరాలనుంచి పోర్చుగల్ వైదొలగదలచలేదని పోర్చుగీస్ విదేశాంగమంత్రి డాక్టర్ పాలోకున్హా నేడు ప్రకటించాడు.

"ఇంతవరకు గోవాలో పోర్చుగీసువారు సాధించిన కృషినిబట్టి గోవాను నాగరిక ప్రాంతం చెయ్యడానికి, గోవాలో క్రైస్తవ మతం వ్యాపింపజేయడానికి ఇంకా కృషి సాగించేహక్కు పోర్చుగల్‌కు లభించింది" అని కూడా ఆయన పేర్కొన్నాడు.

గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్

మద్రాసు, అక్టోబర్ 20—సెంట్రల్ మద్రాసు స్టేషన్‌కు నేటి సాయంత్రం 5 గంటలకు రావలసిన గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్ 60 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది.

దక్షిణ రైల్వేలో మీటర్‌గేజ్ సెక్షన్ అయిన ఖాస్టులైన్‌సు కొన్నిచోట్ల గండ్లుపడిన కారణాన ఎగ్మూర్ స్టేషన్‌కు నేటి ఉదయం రైళ్ళు నాలుగైదు గంటలు ఆలస్యంగా వచ్చినవి.

గోవాలో ప్రజలు సుఖంగా వున్నారట

సుహ్రావర్దీ సర్టిఫికెట్

ఢాకా, అక్టోబర్ 20—"గోవా ప్రజలను స్వయంగా చూచి, వారి పరిస్థితిని గ్రహించడం కోసమే నేను గోవా సందర్శించాను. అక్కడ కలోనియలిజం ఎంత మాత్రం కన్పించలేదు. ప్రజలు సుఖంగా వున్నారు" అని పాక్ రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపక్షం నాయకుడు మిస్టర్ సుహ్రావర్దీ నేడిక్కడ ప్రకటించాడు.

తాను కేవలం వ్యక్తిగతంగా గోవా సందర్శించాననీ, దీనికి పాకిస్తాన్ ప్రభుత్వానికీ ఎట్టి సంబంధం లేదనీ ఆయన పునరుద్ఘాటించాడు.

"సుహ్రావర్దీ అవివేక చర్య"

గోవా సందర్శనపై "పాకిస్తాన్ టైమ్స్" విమర్శ

లాహోర్, అక్టోబర్ 20—మిస్టర్ సుహ్రావర్దీ ఇటీవల గోవా సందర్శించడం పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలలో వివేకరహితంగా జోక్యం కల్పించుకొనడమని "పాకిస్తాన్ టైమ్స్" పత్రిక విమర్శించింది.

మిస్టర్ సుహ్రావర్దీ గోవా సందర్శించడంవల్ల రాజకీయవేత్తగా ఆయన కీర్తి బాగా దెబ్బతినడమేకాక, ప్రజాస్వామిక దేశాల, ముఖ్యంగా బాండుంగ్ మహాసభ రాజ్యాల దృష్టిలో పాకిస్తాన్ ప్రతిష్ఠకు కూడా అపకారం జరిగినదని ఈ పత్రిక పేర్కొన్నది. కలోనియలిజం నిర్మూలించడం ద్వారా జాతి స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యాన్ని బాండుంగ్ మహాసభ రాజ్యాలు హృదయపూర్వకంగా బలపరిచిన విషయాన్ని "పాకిస్తాన్ టైమ్స్" ఈ సందర్భంలో జ్ఞాపకం పరచింది.

"1958 నాటికి దేశం మొత్తంలో మద్యనిషేధం అమలు సాధ్యం కాదు"

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—

మద్యనిషేధ విచారణ సంఘంవారు ప్లానింగ్ కమిషన్‌కు సమర్పించిన నివేదిక వచ్చే వారారంభంలో ప్రకటించబడగలదని తెలియవచ్చింది.

కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ శ్రీమన్నారాయణ్ చెయిర్మన్‌గా ఏర్పాటు చేయబడిన ఈ విచారణ సంఘంవారు 1958 ఏప్రిల్ 1 వ తేదీ నాటికి దేశమంతట మద్యనిషేధాన్ని అమలు పరచాలని సూచించారు.

ఈ కమిటీలో ఒక సభ్యుడు అయిన శ్రీ కోదండరావుగారు దేశమంతట మద్యనిషేధాన్ని అమలుపరచబోయే ముందు తొలి చర్యగా సారా అమ్మకానికి రేషనింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని సూచిస్తూ నివేదికలో ఒక "డిస్సెంటింగ్ నోట్" వ్రాసినట్లు తెలుస్తున్నది.

దేశమంతట మద్యనిషేధాన్ని అమలు పరచడానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేని రోజులలో ఈ నివేదిక వెలువడుతున్నదని పరిశీలకులు తెలుపుతున్నారు.

మద్యనిషేధ సమస్య రాష్ట్రాలకు సంబంధించిన విషయం. మద్యనిషేధాన్ని అమలు పరచిన పక్షంలో వార్షికాదాయం కొన్ని కోట్ల రూపాయల వరకు పడిపోవచ్చునని, అందుచేత మద్యనిషేధాన్ని అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంత ముందుకు రాకపోవచ్చునని, పైగా ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోడంలో ఇప్పుడు రాష్ట్రప్రభుత్వాలు నిమగ్నమైవున్నవని భావింపబడుతున్నది.

రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘంవారి సిఫారసులను అమలుపరచినప్పుడు ప్రస్తుతం మద్యనిషేధం అమలులో లేని ప్రాంతాలలో మద్యనిషేధాన్ని అమలుపరచడం మరింత కష్టసాధ్యం కావచ్చు. అందువల్ల పరిపాలనా భారం హెచ్చడమేకాక అదనపు ఖర్చు భరించవలసిన అవసరాలు కూడా ఏర్పడవచ్చు.

అందుచేత, శ్రీ శ్రీమన్నారాయణ్ కమిటీవారి సూచన ననుసరించి ద్వితీయ ప్రణాళిక మూడవ సంవత్సరంనుంచి దేశమంతట మద్యనిషేధాన్ని అమలుపరచడం సాధ్యంకాదని అభిజ్ఞవర్గాలవారు భావిస్తున్నారు.

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 20—

నేటి ఓపెనింగ్	—	32.80
నేటి క్లోజింగ్	—	32.93

ఇండియాలోని జపాన్ రాయబారి సీజిరో యోషి జావా కాన్పూర్‌లో ప్రసంగిస్తూ ప్రపంచ శాంతి సాధనకు ఇండియా చేసిన కృషిని జపాన్ విశేషంగా గౌరవిస్తున్న దన్నాడు.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 21—

అమ్మకం వస్తు	రు.		పై.
సవరం చిల్లరధర	6	1	0
పొట్లా బంగారం	95	13	0
మూసా బంగారం	88	0	0
వెండి వంద తులాలు	172	0	6
వెండి తులం 1-4	1	13	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	102	105-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎన్. ఎన్. ఎ. రెడీ		204-0-0
ఆముదం 500 తిరువత్తూరు		170-0-0
టిలమ్ లోటస్ ట్విన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-6-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		25-8-0
ఎం. ఎస్ బ్రేండ్		25-12-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్)	85-6-0	85-8-0
నైజామ్ (228పౌనులు)		86-0-0
సామల్‌కోట (2 కట్స్)	85-6-0	85-8-0
ఉయ్యూర్ (2 కట్స్)		85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 21—

వెండి 100 తులాలు	170-0-0
పొట్లా బంగారం	95-0-0
సవరు	60-8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 21—

అమ్మకం వస్తుతో సహా	రు.	అ.	పై.
పొట్లా బంగారం రెడీ	95	7	0
వెండి 100 తులాలు	167	4	0
సవరను	61	4	0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 21—వేరుసెనగపప్పు రెడీ 101-0-0 నూనె రు. 9-10-0 పిండి 147-0-0; కాయ పీనట్స్ రు. 4-0-0.

ఇప్పుడు కలకత్తా, బొంబాయి నగరాలలో రజతోత్సవము జరుపుకొనుచున్న

నవరాత్రి లేక మహిషాసురవధ



(నిరూపరాయి, మనహర దేశాయి, ప్రభృతులు నటించిరి)

22-10-55 నుం... | 25-10-55 నుండి కాకినాడ—ప్యాలెస్‌లో

...క్చర్సు, విజయవాడ-2.

ఆలీ కమిషన్ నివేదికకు మరి రెండు రాష్ట్రాల వైముఖ్యం

బీహార్ మంత్రివర్గం, మధ్యభారత్ పోటీ కాంగ్రెసు సంఘాల తీర్మానాలు

పాట్నా, అక్టోబర్ 21—

బీహార్ మంత్రివర్గం గతరాత్రి సమావేశమై ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను తీవ్రంగా నిరసించినట్టు తెలుస్తున్నది.

పూర్ణియా జిల్లాలోని కృష్ణగంజ్ సబ్ డివిజన్‌ను, మన్ భూమిజిల్లా పురులియా లోని సదార్ సబ్ డివిజన్‌ను పశ్చిమ బెంగాల్‌కు బదలాయించాలని ఆలీ కమిషన్ చేసిన సిఫారసును బీహార్ మంత్రివర్గం పూర్తిగా త్రోసిపుచ్చింది.

ఈ ప్రాంతాలను పశ్చిమ బెంగాల్‌కు బదలాయించడానికి అసమ్మతి తెలుపుతూ, కమిషన్ సిఫారసులను ఇందుకు సం... నంతవరకు అమలు జరపరాదని ... ఇండియా ప్రభుత్వానికి మెమొరా... సమర్పించాలని కూడా బీహార్ మం... నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

ఆ ప్రాంతాల ప్రజాభీష్టాన్ని తె...కుండానే, వాటిని పశ్చిమ బెంగాల్‌కు ...యించడానికి వీలులేదని మంత్రివర్గ... ప్రాయపడినట్టు తెలుస్తున్నది.

వీటిని పశ్చిమ బెంగాల్‌లో చేర్చే... యమై ప్లెబిసైట్ తీసుకొనడం సమం... కూడా మంత్రివర్గం అభిప్రాయపడింది... దికపై చర్చలు జరిగేందుకుగాను ... 21 వ తేదీన బీహార్ అసెంబ్లీ, కౌ... సమావేశాలు ఏర్పాటు చేయబడుతున్న...

బీహార్ శాసనసభ అభిప్రాయాన్ని తెలుసుకున్నపిమ్మట నవంబరు నెల... ఇండియా ప్రభుత్వానికి బీహార్ ... మెమొరాండం పంపించగలదు.

మధ్యభారత్ కాంగ్రెస్ నిరాకరణ

ఇండోర్, అక్టోబర్ 20—భోపాల్, వింధ్యప్రదేశ్‌లతోపాటు మధ్యభారత్‌కూడ మధ్యప్రదేశ్‌లో కలిసిపోవాలన్న కమిషన్ సిఫారసులను మధ్యభారత్ కాంగ్రెస్ సంఘం మెజారిటీ

లంచగొండితన నిర్మూలనకు ఖాన్‌సాహెబ్ నిర్ణ...

కరాచీ, అక్టోబర్ 20—ప... పెషావర్ డివిజన్‌కు చెందిన ... ప్రభుత్వం నేదాక హెచ్చరికచే... జీతాలకుమించి ఖర్చు చేస్తూవుండే ... తాము నిజాయితీగా వ్యవహరిస్తూ అంత ఖర్చు పెట్టగలుగుతున్నదీ రుజ... కొనవలసి వుంటుందని పేర్కొన్న...

వివిధ శాఖల అధిపతులకు డివి... షనర్ ఒక సర్క్యులర్ పంపు... గొండితనాన్ని పూర్తిగా నిర్మూ... అది ఏ రూపంలోనైనా ప్రభుత్వ ... లలో వుండకుండా చూడాలని హె... ఈ సర్క్యులర్‌లోనే పై హె... చేయబడింది.

లంచగొండితనాన్ని నిర్మూ... సలహాలను వచ్చే పదిరోజులలోగ ... సిందిగాకూడా ఈ సర్క్యులర్‌లో ... బడింది.

పశ్చిమ పాకిస్తాన్ కొత్త ముఖ్య... డాక్టర్ ఖాన్ సాహెబ్ ప్రభుత్వోద్... లంచగొండితనాన్ని నిర్మూలించడా... నిశ్చయమై వున్నట్టు ప్రకటించాడు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—చై... మూడు వారాలపాటు పర్యటించి ఇం... ప్రభుత్వం ఆరోగ్య శాఖామంత్రిణి ... రాజకుమారి అమృత కౌర్ నేడు ... వచ్చారు.

హెల్త్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ ... ఆర్. తివారీ ఆమెవెంట చైనా వెళ్ళివచ్చా...

ఈ పర్యటనవల్ల చాలా సంగతులు తె...వని శ్రీమతి అమృతకౌర్ అన్నారు

ఉత్తమమైన చిత్రమని ప్రశంసింపబడింది

2 వ వారము



రాజ్‌కమల్ వారి

ఝనక్ ఝనక్ పాయల్ బాజే

టెక్నికలర్ చిత్రము డైరెక్టర్: వి. శాంతారాం

మిడ్‌లండ్ & బ్రాడ్వే - మద్రాసు

ప్రభాత్ - బెంగుళూరు; ప్రభాత్ - హైదరాబాద్; లీలామహల్ - విజయవాడ;

పారడైస్ - సికింద్రాబాద్; సరస్వతి - విశాఖపట్టణం

ప్రభా పిక్చర్ హౌస్ - మైసూరు 21-10-55 నుండి

ఎగువ తరగతులకు మద్రాసు, బెంగుళూరు, హైదరాబాదులలో ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చును. ★ టికెంగులు చురుకుగా జరుగుతున్నవి. ఇప్పుడే త్వరపడండి.

డిస్ట్రిబ్యూటర్లు: అలంకార్ చిత్రా లిమిటెడ్, బెంగుళూరు, సికింద్రాబాద్.

ఆంధ్రకు: విజయా పిక్చర్స్, విజయవాడ,

Edited Printed and Published by NAELA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

ఆదివారం

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 42
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
23-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు. 800 3-74

"లిటిల్ విశాలాంధ్ర"

(మన విలేకరి) కర్నూలు, అక్టోబర్ 23—

122 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును "లిటిల్ విశాలాంధ్ర" (చిన్న విశాలాంధ్ర)గా భావిస్తున్నారు. ప్రాజెక్టు కంట్రోల్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్ర, హైదరాబాద్‌లు రెండూ ఒకటిగానే వ్యవహరించగల వన్నారు.

ఢిల్లీలో రాష్ట్రాల ముఖ్య మంత్రుల సమాలోచనల ప్రారంభం

కాంగ్రెసు అధ్యక్షునికి, ఫజల్ అలీ కమిషన్ సభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానం

మాస్కోకు ఉను ఆగమనం

మొలటావ్‌తో సమావేశం

మాస్కో, అక్టోబర్ 21—బర్మా ప్రధాని ఉను నేడు మాస్కోకు వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆయనకు సోవియెట్ ప్రధాని, విదేశాంగ మంత్రులతో సహా అగ్రనాయకులు స్వాగతమిచ్చారు.

ప్రధాని ఉను సోవియెట్ యూనియన్‌లో అధికారరీత్యా రెండు వారాలపాటు గడుపుతారు.

తరువాత ఉను సోవియెట్ విదేశాంగ మంత్రి మిస్టర్ మొలటావ్‌ను కలుసుకున్నాడు.

సోవియెట్ పత్రిక "ప్రావ్దా" నేడు తన మొదటి పుటలో ప్రధాని ఉను ఫోటోను ప్రచురించింది. ఈ పత్రిక విదేశీయ ప్రముఖుల ఫోటోలను ఎన్నడూ మొదటి పుటలో ప్రచురించదు.

క్రిందటి జూన్‌లో ప్రధాని నెహ్రూ మాస్కోకు వచ్చినప్పుడు ఒక్కసారిమాత్రం ఆయన ఫోటోను ఇలాగే ప్రచురించింది. "ప్రావ్దా", "ఇజ్వెస్తియా" పత్రికలు రెండూ కూడా ఆయనను గురించి సంపాదకీయ వ్యాసాలను వ్రాశాయి.

త్వరలో ఫ్రాన్సు-కంబోడియా చర్చలు.

పారిస్, అక్టోబర్ 20—ఫ్రెంచి యూనియన్ నుంచి కంబోడియాకు సభ్యత్వ మివ్వడం గురించి ఫ్రాన్సు, కంబోడియాల మధ్య త్వరలోనే సంభాషణలు ప్రారంభం కాగలవని ఫ్రెంచి ఇండో-చైనా వ్యవహారాల శాఖామంత్రి మ్యూర్ హెన్రీ లాఫాయిట్ ఇక్కడ వివరణ చేశారు.

అన్ని మరాటీ, గుజరాతీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రానికైతేనే సమ్మతి

ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను నిరాకరిస్తూ, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రత్యామ్నాయ సూచన

పూనా, అక్టోబర్ 21—

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సర్వసభ్య సమావేశంలో కొన్ని మహారాష్ట్ర ప్రాంతాల మినహాయింపుతో బొంబాయి రాష్ట్రాన్ని ద్విభాషా రాష్ట్రంగా రూపొందించాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను నిరాకరించాలని ఏకగ్రీవంగా నేడిచ్చట తీర్మానం జరిగింది. అన్ని మహారాష్ట్ర, గుజరాతీ భాషా ప్రాంతాలతో బొంబాయి నగరం రాజధానిగా ఉమ్మడి బొంబాయి రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా జరిగింది.

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం దాదాపు 12 గంటలు చర్చ జరిపిన తర్వాత తయారుచేసిన ఈ తీర్మానాన్ని శ్రీ ఎన్. వి. గాడ్గిల్ ప్రతిపాదించగా సభవారు ఏకగ్రీవంగా ఆమోదించారు.

మధ్యప్రదేశ్‌లోని మరాటీ ప్రాంతాలను విదర్భ రాష్ట్రంగా ఏర్పాటుచేసి, హైదరాబాదులోని మరాటీ జిల్లాలను ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో చేర్చాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసిన సంగతి పాఠకులకు విదితమే.

నేడు జరిగిన ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశంలో అన్ని మరాటీ, గుజరాతీ ప్రాంతాలతో బొంబాయిని ద్విభాషా రాష్ట్రం చేయాలని కోరుతున్న తీర్మానాన్ని శ్రీ ఎన్. వి. గాడ్గిల్ ప్రతిపాదిస్తూ, సంయుక్త మహారాష్ట్ర సాధనకు యిదే తుది తీర్మానం కాబోదని కచ్చితంగా ప్రకటించారు. మహారాష్ట్రులందరి చిరకాల వాంఛితమైన బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర అవతరణకు యిది దోహదమివ్వగలదని కూడా అన్నారు.

ఇండియా జనాభాలో సదవగాహనతో వున్న మహారాష్ట్రుల స్థిరసంకల్పాన్ని ఎవ్వరూ కాదనలేరని, చివరకు ప్రధాని నెహ్రూ కూడా తానా పనిని చేయలేమని చెప్పివున్నారని ఉదాహరించారు. ప్రతి మహారాష్ట్రుడు కుల, మత, వర్గ విభేదం, పార్టీ అభిమానాలకు అతీతంగా మహారాష్ట్ర సాధనకోసం త్యాగం చేయడానికి సిద్ధంగా వుండాలని అన్నారు. ఈ సమస్యను ప్రజాస్వామిక పద్ధతిలో పరిష్కరించుకొనవలసి వుంటుంది కనక ప్రజలు నిగ్రహంతో వుండాలని, రాజ్యాంగ బద్ధమైన ఆందోళనను మాత్రమే కొనసాగించాలని కూడా శ్రీ గాడ్గిల్ విజ్ఞప్తి చేశారు.

బొంబాయి సివిల్ సప్లయిల మంత్రి శ్రీ వై. బి. చావన్ తీర్మానాన్ని బలపరుస్తూ, మహారాష్ట్ర ప్రజానీకానికి, నాయకులకు కూడా ఈ తీర్మాన మొక పరీక్షగా కలదని అన్నారు. మహారాష్ట్ర నాయకులు స్వాతంత్ర్యంతోపాటు కలోనియలిజం విధ్వంసనకు కూడా గతంలో పోరాడివున్నారని, ఇక యిప్పుడు "దేశీయమైన కలోనియలిజాన్ని" తొలగించవలసి వున్నదని అందుకోసం మహారాష్ట్ర నాయకులు సిద్ధపడాలని అన్నారు. మహారాష్ట్ర మంత్రులు, తమ మంత్రి పదవులకు ప్రాధాన్యతను యివ్వరాదని, రాజీనామాల వల్ల సంయుక్త మహారాష్ట్రం రూపొందడానికి సహాయం జరిగితే, అందుకు వారు సర్వదా సిద్ధమై వుండాలని కూడా హెచ్చరించారు.

ఢిల్లీ సమాలోచనలో మహారాష్ట్ర ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించిన శ్రీ శంకరరావుదేవ్. స్వాతంత్ర్యాన్ని సుస్థిరపరచడానికి భాషారాష్ట్రాల నిర్మాణం చాలా అవసరమని అన్నారు. మహారాష్ట్ర భాష మాట్లాడేవారికి అన్యాయం జరిగిన దనడం నిజమే అయినప్పటికీ, క్లిష్టమైన సమస్యలను సంప్రతింపుల ద్వారా పరిష్కరించుకోవాలని విశ్వసించే వారిలో తానొకడనని కూడా అన్నారు.

మహారాష్ట్ర ప్రతినిధులు ఢిల్లీ సమాలోచనలో బొంబాయిని ద్విభాషా రాష్ట్రంగా రూపొందించాలని చేసిన సూచనను గురించి వివరిస్తూ, ఒక వైపున ప్రధాని నెహ్రూ, ఆయన సహచరనాయకుల పట్ల, మరొక వైపున సంయుక్త మహారాష్ట్ర ధ్యేయం పట్ల తమకు గల భక్తి, ప్రపత్తుల కారణంగా యిలాంటి రాజీ ప్రతిపాదన రూపొందినదని అన్నారు. అహింసా దృక్పథంతో, ఉత్తమమైన గాంధేయ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన జరిగిందని కూడా వివరించారు. నేటి క్లిష్ట పరిస్థితులలో మహారాష్ట్ర ప్రజానీకం, హుందాతనంతో వ్యవహరించి, రాష్ట్రాల పునర్నిర్మాణ నివేదికను వ్రాసిన వారు కూడా తమంతతాముగా ముందుకు వచ్చి "మహారాష్ట్రకు సంబంధించినంతవరకు తమ నివేదికలోని భాగాలను కొట్టివేయగలమని చెప్పడానికి సిద్ధపడేటట్లుగా" చేయాలని కూడా అన్నారు.

ఈ తీర్మానం మహారాష్ట్రులకు, మొత్తం భారత జాతికి లాభదాయకమైనది కాగలదని కూడా శ్రీ శంకరరావుదేవ్ అన్నారు. ఏ పరిస్థితులలోను బొంబాయి నగరం లేని మహారాష్ట్రాన్ని గురించి తాను వూహించలేనని అంటూ, భౌగోళికంగా చూచినా, సాంస్కృతికంగా చూచినా బొంబాయి నగరం మహారాష్ట్రులదేనని, చివరకు కాంగ్రెసు హైకమాండ్ కూడా ఈ విషయాన్ని కాదనలేదని అన్నారు.

ఈ తీర్మానంలో సూచిస్తున్న ద్విభాషా రాష్ట్రం, ఒక ప్రయోగం వంటిదని, సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి ఈ విధంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నామని కూడా ఆయన అంటూ, ఈ ప్రతిపాదనలో ఉద్దేశిస్తున్న ద్విభాషారాష్ట్రాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

బొంబాయి రెవిన్యూమంత్రి శ్రీ బి. ఎస్. హిరే ఈ తీర్మానాన్ని చూచినతరువాత, బొంబాయి రాజధానిగా బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని మహారాష్ట్ర నాయకులు వదులుకున్నారని ఎన్నటికీ తలంచరాదని చెప్పారు. వాస్తవానికి, బృహన్మహారాష్ట్ర సాధనకుగాను యిదొక అడుగు ముందుకు వేయడమే కాగలదని కూడా స్పష్టంచేశారు.

బొంబాయి రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఫజల్‌అలీ కమిషన్ చేసిన సిఫారసులు ప్రాతిపదికగావున్న సూత్రాలు ఏమీ లేవని అన్నారు, ప్రత్యేకంగా విదర్భ రాష్ట్రాన్ని సిఫారసుచేయడం, అందులో న్యాయమున్నదని కాక, తాము ఉద్దేశిస్తున్న ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో మహారాష్ట్రులకు, గుజరాతీలకు మధ్య "బ్యాలెన్సును" నిలబెట్టడానికే ఆ చిన్నరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారని కూడా అన్నారు. తమ కోర్కె సిద్ధించడమనేది కాంగ్రెసు హైకమాండ్ ద్వారానే జరగాలని, అందువల్లనే హింసకు, హర్తాళ్లు జరపడానికి, ప్రదర్శనాలకు ఎంత మాత్రం అవకాశం లేదని కూడా హెచ్చరించారు.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ టి. ఆర్. దియోగ్రికర్, ఈ తీర్మానం చాలా ప్రధానమైనదని అంటూ, క్లిష్టమైన అనేక అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి సహాయం చేసిన ఇండియా, దేశీయ సమస్యలనుకూడా సులభంగా పరిష్కరించుకొనగలదనే విశ్వాసాన్ని ప్రకటించారు.

ప్రదేశ్ కార్యవర్గం రెండు రకాల ప్రతిపాదనలను పరిశీలించిందని అన్నారు.

(మిగతా 2 వ పేజీలో)

పంజాబు, పెప్సు, ఒరిస్సా ప్రతినిధులతో కాంగ్రెసు హైకమాండ్ చర్చలు

అమృతసర్, అక్టోబర్ 21—శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ మాస్టర్ తారాసింగ్, నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, పంజాబీ భాషారాష్ట్ర నిర్మాణాన్ని కాదనే ప్రత్యామ్నాయ సూచనలు శిక్కులు ఆమోదించరని నొక్కివక్కాణించారు. వారి కనీసపు కోర్కె పంజాబీ భాషారాష్ట్ర నిర్మాణమని కూడా పునరుద్ఘాటన చేశారు.

ఈ 24వ తేదీన ప్రధాని నెహ్రూను కలుసుకొనడానికిగాను ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడానికి ముందు యిక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పంజాబు, పెప్సులలోని పంజాబీ భాషా ప్రాంతాలతో కూడిన "సుబా"ను ఏర్పాటుచేయడానికి సరిహద్దులను మార్పుచేసిన అకాలీలు దానిని కాదనరని కూడా అన్నారు.

అకాలీదళ్ ప్రతినిధులతో సమాలోచనలు ముగిసిన కొన్ని రోజులకే పంజాబు ప్రదేశ్ కాంగ్రెసు నాయకత్వాన ప్రముఖ కాంగ్రెసువాదులతో కూడిన రాయబారవర్గ మొకటి ప్రధాని నెహ్రూను కలుసుకొని, పెప్సు, హిమాచల్ ప్రదేశ్‌ల విలీనంతో మహాపంజాబు రాష్ట్ర నిర్మాణానికి ఫజల్ అలీ కమిషన్ చేసిన సూచనలను అమలు జరపాలని కోరవలసున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రతినిధివర్గంలో పంజాబు ముఖ్యమంత్రి శ్రీ భీమసేన సచార్, డెవలప్‌మెంటు మంత్రి శ్రీ ప్రతాప్‌సింగ్ కైరాన్, ఆచార్య షేర్ సింగ్, సర్దార్ ఉద్ధామ్‌సింగ్ నాగోక్ ప్రభృతులు వుండగలరట.

ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను కాదని, శిక్కులు కోరుతున్న విధంగా పంజాబు రాష్ట్రాన్ని విభజించినప్పుడు, ఆర్థికంగాను, రాజకీయంగానుకూడా స్థిరత్వంలేని రాష్ట్రాలు రూపొందగలవని కాంగ్రెసు ప్రతినిధివర్గంవారు స్పష్టం చేయగలరనికూడా తెలుస్తున్నది.

పెప్సు కాంగ్రెసు కమిటీ కార్యవర్గం నేడు పాటియాలలో గ్యానీ జయిల్‌సింగ్ అధ్యక్షతన సమావేశమై ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను పరిశీలించి, తుది నిర్ణయాలు చేయడానికి అనువుగా ఒక నివేదికను అందచేయమని ఆరుగురు సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని నియమించింది. ముఖ్యమంత్రి శ్రీ బ్రిష్‌భాన్ కూడా ఈ సమాలోచనలలో పాల్గొన్న పిమ్మట ఢిల్లీలో రాష్ట్ర ముఖ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్ళారు.

పంజాబు ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం జలంధర్‌లో సమావేశమై పంజాబీ, పహాడీ, హిందీ భాషా ప్రాంతాలతో "వాయువ్య రాష్ట్రాన్ని" నిర్మాణం చేయడం ద్వారా పంజాబు ప్రాంతం సమస్యలన్నీ పరిష్కారం కాగలవని కేంద్రానికి సూచిస్తూ తీర్మానించారు.

ఢిల్లీ కాంగ్రెసు వాదన

న్యూఢిల్లీ, అక్టోబర్ 20—ఢిల్లీ కాంగ్రెసువాదులు 20 మంది నేడు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్, హోంమంత్రి పండిట్ పంత్, విద్యామంత్రి మౌలానా ఆజాద్‌లను కలుసుకొని, ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులపై రెండు గంటలు చర్చ జరిపారు.

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షురాలు శ్రీమతి సుభద్రా జోషీ అధ్యక్షతను వెళ్ళిన ఈ ప్రతినిధివర్గంవారు, ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులకు వ్యతిరేకత తెలియచేశారట. ఢిల్లీ రాష్ట్రాన్ని యథాతథంగా వుంచాలని కూడా సూచించగా, తుది నిర్ణయాలకు ముందు వారి అభిప్రాయాలను కూడా పరిశీలించగలమన్న వాగ్దానాన్ని కాంగ్రెసు హైకమాండ్‌వారు చేశారని తెలుస్తున్నది.

ఒరిస్సా వాదన

ఒరిస్సా కాంగ్రెసు ప్రతినిధివర్గంవారు, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ విశ్వనాథదాస్ నాయకత్వాన కాంగ్రెసు హైకమాండ్‌ను నేడు కలుసుకొని బీహారులోని సింగభూమ్ జిల్లా, మధ్యప్రదేశ్‌లోని రాయపూర్ జిల్లాలోని ఒరియా ప్రాంతాలను, సరైకాల, ఖార్స్వాన్ ప్రాంతాలను ఒరిస్సాలో విలీనం చేయాలని కాంగ్రెసు హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధివర్గంలో ఒరిస్సా ఆర్థిక మంత్రి శ్రీ రాధానాథ్ రథ్, కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ శ్రీ బి. కె. పాణి, పార్లమెంటు సభ్యుడు శ్రీ బి. దాస్ కూడా వున్నారు.

ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో కూడా సంప్రతించిన తరువాత సరిహద్దుల సర్దుబాట్లను గురించి ఆలోచించగలమని ఈ ప్రతినిధివర్గంవారికి కాంగ్రెసు హైకమాండ్‌వారు వాగ్దానం చేసినట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర పునర్విభజనకు చేయవలసిన సన్నాహాలపై కేంద్రం సూచనలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22—

రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలపై సమాలోచనలకుగాను ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభ నేటి మధ్యాహ్నం ప్రధాని నెహ్రూ ప్రారంభోపన్యాసంతో "హైదరాబాదు హౌస్"లో ప్రారంభమైనది.

రెండు రోజులు జరగనున్న ఈ సమావేశాన్ని హోంమంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ ఏర్పాటు చేశారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్, ఫజల్ అలీ కమిషన్ సభ్యులు ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించబడినారు.

రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలను కేంద్ర మంత్రివర్గం, కాంగ్రెసు హైకమాండ్ కూడా యిదివరకే చర్చించి వున్నందున, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభ కూడా జరగడంతో కేంద్రం కొన్ని తుది నిర్ణయాలకు రావడానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకొనడానికి, ప్రధాని నెహ్రూతోకూడా తన అభిప్రాయాలను వివరించగలరని తలంచబడుతున్నవి.

రాష్ట్రాల పునర్నిర్మాణానికి ఫజల్ అలీ కమిషన్ చేసిన సూచనలలో ప్రధానమైన మార్పులు చేయడానికి కేంద్రం అంగీకరించదనీ, కానీ ఏవైనా మార్పులు జరగడమనేది కూడా అందుకు సంబంధించిన ఉభయపక్షాల మధ్య పరస్పరామోదం వుంటేనే సంభవం కాగలదని గట్టిగా చెప్పబడుతున్నది.

రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకొనడం మాత్రమే కాక, రాష్ట్రాల పునర్నిర్మాణానికి చేయవలసిన ఏర్పాట్లను కూడా స్థూలంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వివరించగలరని తెలుస్తున్నది.

రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలలో బొంబాయి, మధ్యప్రదేశ్, హైదరాబాదు, పంజాబు రాష్ట్రాల వ్యవహారాలు క్లిష్టంగా వున్నవి. పోతే మిగిలిన రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలు యింత చిక్కులతోను, వివాదాలతోను లేవు.

రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లును పార్లమెంటు ఆమోదించడం; కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన, జనరల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించినంతవరకు హోంశాఖవారు తాత్కాలికంగా నిర్ణయించిన కార్యక్రమాన్ని కూడా వివరిస్తారట.

ఇక ఆస్తులు-అప్పులు పంపిణీలు, ఫైనాన్సు కమిషన్ నియామకం, సరిహద్దుల సర్దుబాటుకు జరగవలసిన ఏర్పాట్లుకూడా చర్చనీయాంశాలు కాగలవని తలంచబడుతున్నది.

ఆంధ్ర, తెలంగాణా నాయకుల చర్చలు

శ్రీ సంజీవరెడ్డిగారి హర్షం

కర్నూలు, అక్టోబరు 21—విశాలాంధ్ర నిర్మాణ సమస్యలను గురించి చర్చించడానికి అక్టోబరు 25వ తేదీన హైదరాబాదులో ఆంధ్ర, తెలంగాణా నాయకులు సంయుక్తంగా సమావేశం కావడం ఉభయ ప్రాంతాలవారి భవిష్యత్తుకు చక్కని నిదర్శనమని ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు నేడిచ్చట పి. టి. ఐ. విలేకరితో చెప్పారు.

ఇలా ముఖాముఖీ సమాలోచనలు జరుపుకొనడంవల్ల ఉభయులు ఏకాభిప్రాయానికి రావడానికి ఎంతో సహాయం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.

హైదరాబాదు విశాలాంధ్ర మహాసభ మెమొరాండం

హైదరాబాదు, అక్టోబర్ 22—తెలంగాణాను ప్రత్యేకరాష్ట్రంగా వుంచాలన్న ఫజల్ అలీ కమిషన్ సిఫారసును నిరాకరించి, హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర నిర్మాణం జరపాలని కోరుతూ హైదరాబాదు విశాలాంధ్ర మహాసభవారు ప్రధాని నెహ్రూకు ఒక మెమొరాండాన్ని పంపించారు.

అబ్కారీ ఆదాయంమీద తెలంగాణా ఆర్థిక స్తోమత ఆధారపడివున్నదని, మద్య నిషేధం ఎలాగూ తప్పదని కూడా వారు ఈ మెమొరాండంలో వివరించారు. ఇప్పటికే పన్నులభారం హెచ్చుగా వున్నందున పన్నులను పెంచే అవకాశం కూడా హెచ్చుగా వుండదని అన్నారు.

జనాభా ప్రాతిపదికపై ఆస్తులను, ఉద్యోగులను, అభివృద్ధి ప్రణాళికలను కేటాయింపు చేసుకొనడం ద్వారా కోస్తా ఆంధ్రులు దోపిడీ చేయగలరన్న తెలంగాణావారి భయాన్ని తొలగించవచ్చునని సూచించారు.

ఫజల్ అలీకమిషన్ సిఫారసు చేసినట్టు విశాలాంధ్ర నిర్మాణంపై తుది నిర్ణయానికి ఆరు సంవత్సరాల వ్యవధిని యివ్వడంవల్ల ప్రత్యేక ధోరణి మరింతగా పెరిగిపోగలదని కూడా వారు తమ మెమొరాండంలో హెచ్చరించారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దులు

కర్నూలు, అక్టోబర్ 21—ఆంధ్ర దక్షిణ సరిహద్దుల సంఘంవారు నేడు ఆంధ్ర ముఖ్యమంత్రిని కలుసుకొని ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల నిర్ణయంపై తమ అభిప్రాయాలను వివరించారు.

చిత్తూరు జిల్లా సరిహద్దు సంఘం సభ్యులు శ్రీ డి. మునిరత్నం నాయుడు (ప్రెసిడెంటు), శ్రీ పి. గోపాలరెడ్డి (యం. యల్. ఏ), శ్రీ బి. రామానుజులు రెడ్డి (కార్యదర్శి), శ్రీ ఏ. బలరామరెడ్డి (పార్లమెంటు సభ్యుడు) గార్లు; చెంగల్పట్టుజిల్లా సరిహద్దుసంఘం ప్రెసిడెంటు శ్రీ ఇ. వేణుగోపాలరెడ్డిగారు, నెల్లూరుజిల్లాసరిహద్దు సంఘం అధ్యక్షుడు శ్రీ మునిరెడ్డి (యం.యల్.ఏ, మద్రాసు) గార్లు నేటి ఉదయమే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారిని, ప్లానింగ్ మంత్రి కళా వెంకటరావుగారిని, రెవిన్యూశాఖ కార్యదర్శి శ్రీ యం. టి. రాజుగారిని, డెవలప్‌మెంటు కమిషనర్ శ్రీ సి. నరసింహంగారిని కూడా కలుసుకున్నారు.

నవంబరు 3వ తేదీన ఆంధ్ర-మద్రాసు మంత్రులు సమావేశమైనప్పుడు, ఈ ప్రతినిధులు చేసిన సూచనలను కూడా మనస్సులో వుంచుకొనగలమని ఆంధ్ర మంత్రులు వీరికి వాగ్దానం చేసినట్లు తెలుస్తున్నది.

"ఉన్న సాధన సంపత్తితోనే ఉత్తమ ఫలితాల సాధనకు మార్గాలు అన్వేషించాలి"

—మునిసిపల్ కమిషనర్ల సభలో ఉద్బోధ

కర్నూలు, అక్టోబర్ 23—

మునిసిపాలిటీలకు ప్రస్తుతం వున్న సాధన సంపత్తితోనే సత్వరంగా ఉత్తమ ఫలితాల సాధనకు మార్గాలను అన్వేషించాలని నేటి ఉదయం ఇక్కడ రాష్ట్ర మునిసిపల్ కమిషనర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ డిప్యూటీ ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఉద్బోధించారు.

పట్టణ ప్రాంతాల అభివృద్ధి సాధనకు అవసరమైన దానికంటె ఎక్కువ శ్రద్ధచూపబడుతున్న దృష్ట్యా గ్రామసీమాభ్యుదయ సాధనకు ప్రభుత్వం తన శక్తులను కేంద్రీకరిస్తున్నదని, ఆలక్ష్య సాధనకు జాతీయ వికాస కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నవని, విద్యుచ్ఛక్తి సరఫరా విస్తరింప చెయ్యబడుతున్నదని, ఇరిగేషన్ సౌకర్యాలు అభివృద్ధి పరచబడుతున్నవని శ్రీ సంజీవరెడ్డిగారు పేర్కొన్నారు.

మునిసిపల్ కమిషనర్లపై గురుతరమైన బాధ్యతలు కలవని వాటిని సమర్థంగా నిర్వర్తించడానికి మునిసిపల్ కమిషనర్ల ప్రతిపత్తిని, వారి అధికారాలను అసందిగ్ధంగా ప్రభుత్వం నిర్వచించిన పక్షంలో పరిస్థితులు చక్కబడగలవని తెలిపారు.

స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు సమావేశానికి అధ్యక్షతవహిస్తూ, మునిసిపల్ కమిషనర్లకు పరిపాలనాబాధ్యతలు అప్పగించబడినా పట్టణాల అభివృద్ధికి కృషిచెయ్యవలసిన నైతిక బాధ్యత మునిసిపల్ కౌన్సిలర్లపై కలదని తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ల సర్వీసు రాష్ట్రీయం చెయ్యబడిన తర్వాత ఇటువంటి సమావేశం జరగడం ఇదే ప్రథమం.

స్థానిక స్వపరిపాలన శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఏ. రామనరెడ్డిగారు, రీజియనల్ ఇన్‌స్పెక్టర్లు, మునిసిపాలిటీల కమిషనర్లు సమావేశానికి హాజరైనారు. స్పెషల్ చీఫ్ ఇంజనీరు శ్రీ ఎల్. వెంకటకృష్ణయ్యర్, హైవేస్ అడిషనల్ చీఫ్ ఇంజనీరు శ్రీ ఎన్. దుర్రానీ, న్యాయశాఖ కార్యదర్శి శ్రీ బి. వి. సోమ్, నారాయణమూర్తిగార్లు కూడా పాల్గొన్నారు.

కమిషనర్లు పడుతున్న చిక్కుల గురించి లనకు తెలుసునని, పదవులున్నవరలో కెల్లా మునిసిపల్ కమిషనర్ పదవి ఏ మాత్రం కోరుకొనదగినది కాదనే తన అభిప్రాయమని

(మిగతా 2 వ పేజీలో)

గోవాకు పోవని పోర్చుగీసు సైనికుల స్పష్టీకరణ

పోర్చుగల్‌లో సాలజార్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున ఉద్యమం కొనసాగుతున్నదట

గోవా సరిహద్దు ప్రాంతం, అక్టోబర్ 21—పోర్చుగల్‌లో ఫాసిస్టు పాలన అంతమొందించి, ప్రజాస్వామిక ప్రభుత్వం నెలకొల్పడానికిగాను సాలజార్ వ్యతిరేక పక్షం ఒకటి ప్రారంభించబడినట్లు ఇక్కడి గోవన్ పీపుల్స్ పార్టీకి తాజావార్త చేరింది. గోవా ప్రజోద్యమాన్ని అణచివేయడానికై పోర్చుగీసు సైనికులను పంపకుండా నిరోధించడానికి శక్తివంతమైన ప్రచారం కూడా ప్రారంభించబడుతున్నదట.

గోవాకు పంపడానికై ఇటీవల చేర్చబడిన పోర్చుగీసు పటాలం లిస్బన్ వదలివెళ్ళడానికి నిరాకరించింది. ఇతర సైనికులు, ప్రజలు వారిని బలపరచినారట కూడా.

శాంతియుతంగాను, అభ్యుదయ పంథాలోను సాగించబడుతున్న గోవా ప్రజోద్యమాన్ని సాలజార్ నియంత నిరంకుశ ప్రభుత్వం అణచివేయడం నిరసిస్తూ పోర్చుగీసు కమ్యూనిస్టుపార్టీ కేంద్రసంఘం ఇటీవల ఒక తీర్మానం చేసింది.

జెనీవా మహాసభ ఫలితంగా సుహృద్భావ వాతావరణం ఏర్పడినప్పటికీ సాలజార్ ముఠా గోవా సమస్య శాంతియుత పరిష్కారంపై ఇండియాతో సంప్రతింపులకు అవకాశం లేకుండా చేస్తున్నదనీ, ఆయుధ ప్రయోగానికి దిగుతున్నదనీ విమర్శించింది.

"ప్రజాస్వామిక శక్తులను చీలగొట్టడం మానివేయాలని ప్రజలు కోరుతున్నారు. టెక్స్‌టైల్ కార్మికుల సమ్మెలు, చర్యలు, అలెంటెజో, రిబటేజో కర్షకుల ప్రదర్శనాలు, 17,000 మంది జాలరుల సమ్మె, తోటి సైనిక మిత్రులు ఇండియాకు పంపబడకుండా సైనికులు జయప్రదంగా తీసుకొన్న చర్యలు ప్రజలు శాంతి, సమైక్యత కోరుతున్నారనడానికి నిదర్శనాలు" అని కూడా పోర్చుగీస్ కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.

డామన్‌కు కొత్త గవర్నర్

వాపి, అక్టోబర్ 21—డామన్ గవర్నర్ కెప్టెన్ కార్డీయో అక్టోబర్ 24వ తేదీన పదవీవిరమణ చేస్తున్నట్లు ఇక్కడకు వార్త చేరింది. ఆయన విమానంలో కరాచీ మీదుగా లిస్బన్ వెడతారు.

డామన్ కొత్త గవర్నర్ అక్టోబర్ 26వ తేదీన డామన్ చేరవచ్చునని తెలుస్తున్నది.

బర్మా విప్లవకారులు

రైలుమీద దాడిచేయగా 11 మంది మరణం

రంగూన్, అక్టోబర్ 21—బర్మీస్ విప్లవకారులు ప్యాసింజర్ రైలుమీద దాడి చేసిన సందర్భంలో 11 మంది ప్రయాణీకులు మరణించారు. రైలు మార్గం మీద వారు గనిపెట్టి రైలు వచ్చి దానిని కొట్టుకొని పట్టాలు తప్పగా ప్రయాణీకులపై వారు కాల్పులు సాగించారు. ఆ రైలు వెంటవున్న పోలీసులు విప్లవకారులతో పోరాడినా ఫలించలేదు.

కాబూల్, కరాచీల మధ్య రాజకీయ సంబంధాలకు స్వస్తి

కరాచీ పత్రికల సూచన

కరాచీ, అక్టోబర్ 21—పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్‌తో రాజకీయ సంబంధాలు త్రెంచుకోవచ్చుననీ, వర్తక వాణిజ్య సౌకర్యాలను కూడా ఉపసంహరించుకోవచ్చుననీ కరాచీ నుంచి వెలువడే ఆంగ్ల పత్రికలు తమ తమ సంపాదకీయాలలో నేటి ఉదయం సూచించినవి.

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ తమ తమ రాయబారులను ఇటీవల పిలిపించుకొన్న మీదట ఉభయదేశాల మధ్య సంబంధాలు చెడిపోయినవి. ఇందుకు బాధ్యత అఫ్ఘనిస్తాన్‌దేనని పాక్ పత్రికలు ఆరోపించినవి.

పఖ్తూన్ ప్రాంతాలతో సహా పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రాలను ఏక రాష్ట్రంగా చెయ్యడంపై చర్చలు జరపడానికి, పాకిస్తాన్ నిరాకరించడంతో అఫ్ఘనిస్తాన్ కరాచీలోని తమ రాయబారిని గత వారం కాబూలుకు పిలిపించి వేసింది. పాకిస్తాన్ కాబూల్‌లోని తమ రాయబారిని కరాచీకి పిలిపించి వేసింది.

రెండు దేశాలు రాయబారులను రప్పించుకొన్నప్పటికీ వాటిమధ్య ఇంతవరకు రాజకీయ సంబంధాలు విచ్ఛిన్నం కాలేదు.

సమితిలో "పఖ్తూనిస్తాన్" సమస్య ప్రస్తావన

పాకిస్తాన్ ప్రతిఘటిస్తుందట

కరాచీ, అక్టోబర్ 22—

మిత్రరాజ్యసమితిలో "పఖ్తూనిస్తాన్" సమస్యపై ఎట్టి చర్చలనైనా పాకిస్తాన్ ప్రతిఘటిస్తుందని అతి విశ్వసనీయమైన ఒక పాకిస్తానీ పి. టి. ఐ. విలేకరికి నేడు తెలియచేశాడు. ఇట్టి చర్చ పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం కల్పించుకొనడమే కాగలదని పాకిస్తాన్ భావిస్తున్నట్లు ఆయన తెలియజేశాడు.

పఖ్తూనిస్తాన్ సమస్యపై చర్చలకు పాకిస్తాన్ అంగీకరించనందున అఫ్ఘనిస్తాన్ మిత్రరాజసమితికి ఫిర్యాదు చెయ్యవచ్చునని కరాచీలోని అఫ్ఘన్ రాయబారి కార్యాలయంద్వారా తెలియవచ్చింది.

ఇక్కడి అఫ్ఘన్ రాయబారి సర్దార్ రఫీక్ నిన్న పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ పాకిస్తాన్‌లో తమకు ప్రాదేశిక వాంఛలు లేవనీ పాకిస్తాన్‌లోని పఖ్తూన్‌లకు స్వయం నిర్ణయాధికారం వుండవలెనని మాత్రమే తాము వాంఛిస్తున్నామని స్పష్టపరిచాడు.

ఈయన సోమవారంనాడు కాబూల్‌కు బయలుదేరి వెడుతున్నాడు.

అస్సాం రాష్ట్రంలోని దినాపూర్‌లో ఒక కోటి రూపాయల పెట్టుబడితో పేపర్ మిల్లును స్థాపించడానికి ఒక ప్రయివేట్ కంపెనీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

సిద్ధమకరధ్వజము
నరములకు పటుత్వము కండపుష్టి బలమునిచ్చును
స్వర్ణక్రవ్యాదరసము
చిరకాలాజీర్ణములను పోగొట్టును
HA
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
చింతలూరు, ఆలుమూరుపోస్టు, తూర్పుగోదావరిజిల్లా
మద్రాసుఏజన్సీ - 62-64, రత్తన్‌బజార్.
ఆంధ్రదేశమందు ముఖ్య పట్టణములలో బ్రాంచీలు, ఏజన్సీలు కలవు.

భారతీయ తత్వశాస్త్రము

డా॥ రాధాకృష్ణన్ "ఇండియన్ ఫిలాసఫీ"కి బులుసు వెంకటేశ్వర్లు గారి తెలుగు పరివర్తనము. 2,800 పుటలు-5 భాగాలు కలి 1 కి రు 5/- పూర్తిసెట్టు 20/-

బి. వి. & సన్సు, రామారావుపేట, కాకినాడ.

క్రినీమా

KINEEMA

నవంబర్ నుంచి ఆకర్షణీయంగా తయారౌతున్నది. ప్రత్యేక వ్యాసాలు: మద్రాసులో రాజ్ కపూర్, నర్గిస్‌లు, వర్ణచిత్రాలు మూడు- నాగేశ్వరరావు, సావిత్రి, జమున, సావిత్రి అభిమానుల ఉత్తరాలు: "అందరు నుంచి సినీమా రంగానికి", పూర్వం-అపూర్వంలో రాయగ్రాహకులు:సంపాదకునితో ముఖాముఖి. అక్టోబరు 28 వ తేదీలోగా ఏజెంట్లు సొమ్ము పంపవలెను, ముందుగా సొమ్ము పంపని ఏజెంట్లకు ప్రతులను రిజర్వు చేయలేము.

మేనేజర్: కినీమా

36, ఫర్ట్ త్యాగరాయరోడ్, మద్రాసు-17.

భారత ప్రభుత్వం

ఆహార, వ్యవసాయ శాఖ

హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఆంధ్రస్టేట్స్‌లోని సెంట్రల్ రిజర్వు డిపోలనుండి బియ్యం/ధాన్యం కొనడానికి నిర్ణీత టెండరు ఫారములలో సీలువేసిన టెండర్లు 28-10-56 లోగా హైదరాబాద్-4, సైఫాబాద్ "గ్రీన్ గేట్సు" నందున్న సెంట్రల్ రీజియన్ డిప్యూటీ రీజనల్ డైరెక్టరు (ఆహారశాఖ) గారికి చేరులాగున కోరబడుతున్నవి. టెండరు ఫారములు ఒక్కొక్కటి రు. 3/-ల వంతున, రీజనల్ డైరెక్టరు ఆఫీసులో గాని, నాగపూర్, విజయవాడ సెంట్రల్ స్టోరేజి డిపోల డిప్యూటీ డైరెక్టర్ల ఆఫీసులలోగాని పొందవచ్చును. (ఈసొమ్ము వాపసు చేయబడదు) స్టాకులో కొంత భాగానికి పంపే టెండర్లు అంగీకరింపబడవు. నిర్దిష్టమైన స్టాకులకు అవరుల పంపవలెను. వేరు విధంగా అనుమతింపబడదు. టెండరు పంపిన మొత్తం సరుకుకు ధరావతు సొమ్ము డిపాజిటు చేయవలెను. స్టాకుల వివరాలివి (అన్ని అంకెలు మణుగులలో యివ్వబడ్డాయి)

హైదరాబాద్ స్టేటు: హైదరాబాద్: బియ్యము 5,83,071; ధాన్యము 37,224; వరంగల్: బియ్యము 7,774; ధాన్యము 677; రాయచూరు: బియ్యము 2,231; నిజామాబాద్: బియ్యము 82,307; మధ్య ప్రదేశ్ స్టేట్: రాజ్‌నంద్‌గావ్: బియ్యము 7,627; డ్రగ్: బియ్యము 1,980; బింబోత్: బియ్యము 5,284; కట్టిరోర్డు: బియ్యము 186; దాంపా: బియ్యము 5,580; అకల్తార: బియ్యము 8,735; బిల్హా: బియ్యము 8034; భాటపారా: బియ్యము 16,555; జారదియా: బియ్యము 4088; ధంతారి: బియ్యము 16,708; బిలాస్‌పూర్: బియ్యము 4,513; ఖైరాంనగర్: బియ్యము 13,016; సక్తి: బియ్యము 683; బాలఘాట్: బియ్యము 5065; మల్కాపూర్: బియ్యము 546; నాగపూర్: బియ్యము 2468; అమరావతి: బియ్యము 4,254; రాయపూర్: బియ్యము 48,739; సాగర్: బియ్యము 236; ఆంధ్ర స్టేట్: గుంటూరు: బియ్యము 1083; విజయవాడ: బియ్యము 8830; తేలప్రోలు: బియ్యము 3183; రాజమండ్రి: బియ్యము 7562; యలమంచిలి: బియ్యము 9839; అనకాపల్లి: బియ్యము 8437; బొబ్బిలి: బియ్యము 4205; మచిలీపట్టణం: బియ్యము 4,163; చిపురుపల్లి: బియ్యము 3,487.

పిసి-504 (15)



సంగ్రహ ప్రకటనలు

కాలికాల్, మద్రాసు.

నా కూతురు వివాహం 23-10-55 తేదీన [illegible] ప్రాయబడి. ఈ. వి. సుబ్బారావు.

ఆంధ్రప్రభ

1956 అక్టోబర్ 23, ఆదివారం

కొలంబో ప్రణాళిక

దారిద్ర్యం ప్రజాస్వామిక పరిపాలనకు ప్రబల శత్రువు. సత్వర ఆర్థికాభివృద్ధి ద్వారా, ప్రజల ప్రధాన జీవనావసరాలు తీరనంత వరకు ప్రజాస్వామికం మనుగడ అనుమానాస్పదమే. అట్టి ప్రమాదం అన్యదేశాలనుంచే రానక్కర లేదు. దారిద్ర్య పీడితులైన ప్రజలలో అసహనం ప్రబలి, దాని నుంచి విచ్ఛిన్నకర శక్తులుత్పన్నమైనప్పుడు అవి ప్రజాస్వామికానికి అపాయంగా పరిణమించగలవు.

శతాబ్దాల పారతంత్ర్యం తొలగిపోయి, ఇప్పుడిప్పుడే రాజకీయ స్వాతంత్ర్యాన్ని చవిచూస్తున్న ఆసియా జాతులు ఆర్థిక, సాంఘికాది రంగాలలో బహుముఖాభివృద్ధిని పొందగోరడం ఆశ్చర్యం కాదు. అట్టి అభివృద్ధి సమగ్రంగా, సత్వరంగా సమకూడని పక్షాన ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరడం కూడా సహజమే.

అందుచేత, ప్రజాస్వామ్యం ద్వారానే ఆసియా జాతులు అభ్యుదయం చెందాలని, ఆసియా ఖండదేశాలలో ప్రజాస్వామిక శక్తులు బలపడాలనీ కాంక్షించే పాశ్చాత్య ప్రజాస్వామికాలు ఆసియా జాతుల ఆర్థిక సముద్ధరణకు విరివిగా తోడ్పడాలి.

కొలంబో ప్రణాళిక సమావేశం చర్చలలో ఇండియా తరపున పాల్గొన్న కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా సింగపూర్‌లో పత్రికా విలేకరుల గోష్ఠిలో పై అభిప్రాయాన్నే సూత్రప్రాయంగా వ్యక్తపరిచారు.

కొలంబో ప్రణాళిక ప్రారంభించబడినప్పుడు దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలలో రేకెత్తిన ప్రజోత్సాహం ప్రణాళిక జీవితంలో అయిదేళ్ళు గడచిన తరువాత నేడు అంతగా కనిపించలేదు నిజమే. ప్రపంచంలోకల్లా అత్యంత సంపన్నమైన అమెరికా, కొలంబో ప్రణాళికపట్ల ఉదాసీనంగా ఉండడమేమి, ప్రణాళికను కొనసాగించవలసిన కామన్‌వెల్త్ రాజ్యాలు బడుగుదేశాలకు తగినంత ఆర్థిక సహాయాన్ని సమకూర్చకపోవడమేమి ఇందుకు ముఖ్య హేతువులు.

కొలంబో ప్రణాళిక ద్వారా పాశ్చాత్య ప్రజాస్వామికాలు ఆసియా దేశాలకు అందజేసిన ఆర్థిక సహాయం అల్పమే అయినా, ఇంతవరకు దాని మూలంగా జరిగిన సాంకేతిక సహాయాన్ని మాత్రం ఇండియా మొదలైన కొన్ని దేశాలు పూర్తిగా వినియోగించుకొనజాలినవి. ప్రణాళికల పరంగా ఆర్థికాభ్యుదయాన్ని సాధించాలనే వాంఛ, దానిని సాధించగలమనే విశ్వాసం ప్రజలలో ఉదయించడం కొలంబో ప్రణాళిక వల్ల పరోక్షంగా కలిగిన ముఖ్య ప్రయోజనం. ప్రథమ పంచవర్ష ప్రణాళిక ద్వారా ఇండియాలో జరుగుతున్న కృషి బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రతినిధుల ప్రశంసలను చూరగొన్నది. రెండవ పంచవర్ష ప్రణాళిక అంతకంటె అనేకరెట్లు ఎక్కువ అభివృద్ధినే లక్షిస్తున్నది. సాంకేతిక సహాయంతో పాటు, కొలంబో ప్రణాళిక ద్వారా తగినంత ఆర్థిక సహాయం కూడా అమరిన పక్షంలో ఇండియా ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోని లక్ష్యాలను సాధించడమే కాక, ఆసియాలో తనకంటె వెనుకబడిన దేశాలకు ఇతోధికంగా తోడ్పడడానికి వీలుంటుంది. తనకు గల పరిమితమైన అవకాశంలోనే బర్మా, ఇండొనీసియా, సింహళం మొదలైన దేశాలకు చెందిన 300 మంది విద్యార్థులకు భారతదేశం ప్రస్తుతం సాంకేతిక శిక్షణ సౌకర్యాలను కలగజేస్తున్నది. విదేశాల ఆర్థిక సహాయ సంపదలు విరివిగా లభించిన కొద్దీ ఇండియా పై కార్యక్రమాన్ని మరింత జయప్రదంగా కొనసాగించగలదనడానికి సందేహం లేదు.

పరిమితంగానే అయినా, కొలంబో ప్రణాళిక ఆసియా ఖండ దేశాలకు ప్రయోజనకారిగా పరిణమించడంచేత ఈ ప్రణాళికను 1961 జూన్‌వరకు కొనసాగించడానికి నిర్ణయించడమేమి, బ్రిటన్, కెనడా, మొదలైన రాజ్యాలు రాగల సంవత్సరాలలో ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని ఎక్కువ చెయ్యడానికి సంకల్పించడమేమి సంతోషించదగిన విషయం.

చేనేత వస్త్రాల అమ్మకంపై ముదరా

రూపాయికి 2 అణాలు

మద్రాసు, అక్టోబర్ 21—దీపావళి సీజన్‌లో చేనేత వస్త్రాల అమ్మకాన్ని ప్రోత్సహించేందుకై అమ్మకంపై ఇవ్వబడుతున్న రిబేటును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణయం ఫలితంగా రూపాయికి రెండణాల రిబేటు ఇవ్వబడగలదు. ఇందులో రూపాయికి అణన్నర చొ॥ ఇండియా ప్రభుత్వం ఇస్తుంది. నవంబరు ఒకటవ తేదీనుంచి 15 వ తేదీ వరకే రూపాయికి రెండణాల రిబేటు ఇవ్వబడుతుంది.

రెండవ పారిశ్రామిక ప్రదర్శనానికి మద్రాస్ నుంచి పంపించబడిన చేనేత వస్త్రాలను రెండు వర్గాలు ప్రశంసిస్తూ లేఖలు వ్రాశారు. వీటిని స్పోర్ట్సు దుస్తులకు, ఆడవారి దుస్తులకు ఉపయోగించవచ్చునని కూడా అభిప్రాయపడుతున్నట్లుగా కూడా వారు వ్రాశారు.

గవర్నర్ శ్రీ త్రివేది

స్వగ్రామానికి ప్రయాణం

కర్నూలు, అక్టోబర్ 22—ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది నాయుగురోజులపాటు స్వగ్రామానికి వెళ్ళి రాదలచుకున్నారు.

గుజరాత్‌లోని కపాడ్‌గంజ్ ఆయన జన్మస్థలం. 26 వ తేదీ బయలుదేరి ఆయన వెళ్ళి నవంబరు 3 వ తేదీకి తిరిగి వస్తారు.

మళ్ళీ నవంబరు 8 వ తేదీన బయలుదేరి తిరుపతివెళ్ళి 9 వ తేదీనుంచి 18 వ తేదీవరకు అక్కడవుండి అఖిలభారత సంస్కృత పరిషత్ సమావేశంలో పాల్గొంటారు.

తిరుపతినుంచి తిరిగివచ్చినాక కడప జిల్లాలో పర్యటిస్తారు.

ఇండియాలోని పాకిస్తాన్ హైకమిషనర్ రాజా ఘజ్నఫర్ అలీఖాన్ శనివారం సాయంత్రం షిల్లాంగ్ చేరారు.

కమిషనర్ల సభ

(1 వ పేజీ తరువాయి)

శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పారు.

పురపాలక సంఘాలకు ఎన్నికైన వ్యక్తులు వట్టిణ సంక్షేమానికంటె ఏ వార్డునుంచి ఎన్నికైతే ఆ వార్డుల గురించి మాత్రమే యోచించడం సాధారణ లక్షణం అయిపోయిందని, మునిసిపల్ రాజకీయాలు ముఠాలకు, చిన్నచిన్న పార్టీలకు "ఆటస్థలం" అయిపోయినవని, పరిపాలన భారమంతా తమమీదనే వున్నందున మునిసిపల్ కమిషనర్ల పరిస్థితి దుర్భరమై పోయినదని, మునిసిపల్ కమిషనర్లు పురపాలక సంఘాలకు బాధ్యత వహించవలసి వుందని, వారు చెయ్యదలచిన ప్రతిదానికి పురపాలక సంఘాల అనుమతివిపొందవలసివుందని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు తెలిపారు.

దాం ప్రదేశాలలో మునిసిపాలిటీల పరిపాలనాధికారుల మధ్య సహకార సుహృద్భావాలు వుండడంలేదని, మునిసిపల్ కమిషనర్ల, ఇంజనీర్ల మధ్య సుహృద్భావ పూర్వకమైన వాతావరణం పెంపొందించుకున్న పక్షంలో ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదని శ్రీ సంజీవరెడ్డిగారు సూచించారు.

మునిసిపాలిటీ ఎగ్జిక్యూటివ్ అధికారుల మధ్య సుహృద్భావం ప్రస్తుతం లేకపోవడానికి బాధ్యులెవరు? కమిషనర్ ప్రతిపత్తి ఏమిటి? ఆయన మునిసిపాలిటీ పరిపాలనను నిర్వహించేప్రధానాధికారిఅవునా, కాదా? అని శ్రీ సంజీవరెడ్డిగారు ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటే పరిస్థితులు చక్కబడగలవనే తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

మునిసిపల్ రాజకీయాలలో జోక్యం కల్పించుకోకూడదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు కమిషనర్లకు సలహా యిచ్చారు. ఈ సలహాను పాటిస్తే ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.



"ఫజల్‌అలీ కమిషన్ నివేదికపై ఢిల్లీలో జరుగుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ బూర్గుల రామకృష్ణారావుగార్లు హైదరాబాద్‌నుంచి కలిసివెళ్లారు"—వార్త

మహారాష్ట్రుల తీర్మానం

(1 వ పేజీ తరువాయి)

అందులో ఒకటి: మహారాష్ట్ర, బొంబాయి, గుజరాత్ అనేమూడు ప్రత్యేక రాష్ట్రాల నిర్మాణాన్ని సూచిస్తున్నది. రెండవది: అన్ని గుజరాతీ, మరాఠీ ప్రాంతాలతో బొంబాయి రాజధానిగా ఉమ్మడి రాష్ట్ర నిర్మాణాన్ని కోరుతున్నది. దీనిలో ఏ ఒక్కటీ ఆమోదించబడదంటే, విదర్భ ఒక్కటి పరిగణించబడదంటే కాని, వీరాకరించవలెనని స్పష్టంచేశారు. రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లు మూడవదశ చర్చలో పార్లమెంటు ఆమోదాన్ని పొందేవరకు అందుకు సంబంధించిన ఏ ప్రతిపాదననూ తుదినిర్ణయంగా భావించరాదని అన్నారు. ఈలోగా కాంగ్రెసు హైకమాండ్‌తో యింకా చర్చలకు తగినంతగా అవకాశాలు కలవని సూచించారు.

ఈ సమావేశంలో ఒకే ఒక సభ్యుడు మాత్రమే, ఢిల్లీ సమాలోచనలలో రాజీ సూచనను మహారాష్ట్ర నాయకులు చేయడాన్ని గురించి సంజాయిషీ అడిగారు.

చివరకు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. బొంబాయినగరంపై హక్కులను ఏ మాత్రం వదులుకోవమని పునరుద్ఘాటన చేస్తున్న ఈ తీర్మానంలోనే, అన్ని గుజరాతీ, మరాఠీ ప్రాంతాలతోకూడిన ఉమ్మడి బొంబాయిరాష్ట్ర నిర్మాణానికి అంగీకరించాలని విదర్భ, మహా గుజరాత్, బొంబాయినగరాల ప్రజాభిప్రాయానికి విజ్ఞప్తి కూడా ఇమిడివుంది.

మధ్యప్రదేశ్ విభజన జరుగుతున్నందుకు సంతృప్తిని ప్రకటిస్తూ, విదర్భ ప్రజలకు స్వాగతం చెబుతున్న మరొక తీర్మానాన్ని కూడా సభవారు ఆమోదించారు. మరాఠ్వాడా ప్రాంతాలన్నింటికి నాగపూర్ ఒడంబడికను వర్తింపజేయగలమన్న వాగ్దానం కూడా ఈ తీర్మానంలో జరిగింది.

హైదరాబాద్ సంస్థాన విభజన జరుగుతున్నందుకు హర్షాన్ని ప్రకటిస్తూ, ఆ సంస్థానంలోని అయిదు జిల్లాల మహారాష్ట్రులకు స్వాగతం చెబుతూ మరొక తీర్మానం కూడా ఆమోదించారు.

వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దుల నిర్ణయానికి జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను నిరాకరించారు. గ్రామాలను ప్రాతిపదికగా తీసుకొని సరిహద్దుల సర్దుబాట్లు జరగాలని కోరారు. హైదరాబాద్‌లోని బీదర్, ఆదిలాబాద్ జిల్లాలలోని నిర్వివాదమైన తాలూకాలను, బెల్గాం ప్రాంతాలను, కార్వార్‌లను కూడా మహారాష్ట్రంలో చేర్చాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు. అవసరమైతే సరిహద్దు నిర్ణయ సంఘాలను కూడా నియమించాలని కోరారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలోని 158 మంది సభ్యులలోను 143 మంది సభకు హాజరైనారు. పార్లమెంటుసభ్యులు, అసెంబ్లీ సభ్యులు దాదాపు 180 మంది ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డారు. వీరిలో కేంద్రం న్యాయశాఖలో మంత్రి శ్రీ పటాస్కర్, హైదరాబాద్ హోంమంత్రి శ్రీ దిగంబరరావు బిందూ, పార్లమెంటు సభ్యుడు స్వామీ రామానందతీర్థ ప్రభృతులు వున్నారు.

మధ్య ప్రదేశ్‌లోని మరాఠీ జిల్లాలకు ప్రత్యేకంగా విదర్భ రాష్ట్రం కావాలని కోరుతున్న మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి శ్రీ బ్రిజ్‌లాల్ బియానీ నేడు నాగపూర్ నుంచి కాంగ్రెసు హైకమాండ్‌కు ఒక అల్టిమేటం పంపిస్తూ ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసిన విధంగా ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని తాము కోరుతున్నామని, సంయుక్త మహారాష్ట్రంలో చేరడానికి తాము యిష్టపడమని తెలియజేశారు. విదర్భను సంయుక్త మహారాష్ట్రంలో చేర్చగలరన్న వార్తలు తమ ప్రాంతం ప్రజానీకానికి ఆందోళనను కలిగిస్తున్నవని తెలియజేసారుకూడా.

అక్టోబరు 23 వ తేదీన యిక్కడ సమావేశం కానున్న సంయుక్త మహారాష్ట్ర పరిషత్తులోకూడా, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ నేడు ఆమోదించిన తీర్మానమే ఆమోదించబడగలదని తెలుస్తున్నది. శ్రీ శంకరరావుదేవ్ అధ్యక్షతను జరుగనున్న ఈ సమావేశంలో శ్రీ ఎస్. ఎమ్. జోషీ, స్వామీ రామానందతీర్థ ప్రభృతులు పాల్గొంటారు కూడా.

గుజరాతీల వ్యతిరేకత

అహ్మదాబాద్, అక్టోబరు 21—అన్ని గుజరాతీ, మరాఠీ ప్రాంతాలతో బొంబాయి నగరం రాజధానిగా బొంబాయి రాష్ట్రాన్ని ద్విభాషా రాష్ట్రంగా రూపొందించాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేస్తున్న ద్విభాషా ప్రతిపాదనను ఢిల్లీ సమాలోచనలలోనే గుజరాతీ, బొంబాయి ప్రతినిధివర్గాలు "పూర్తిగా" నిరాకరించడం జరిగిందని గుజరాత్ కాంగ్రెసు ప్రతినిధివర్గం సన్నిహిత వర్గాలద్వారా నేడిక్కడ తెలియవచ్చింది. ఈ ప్రతిపాదన గుజరాత్‌లోని కాంగ్రెసు వర్గాలకు మాత్రమేకాక కాంగ్రెసేతర వర్గాలకు కూడా యిష్టంలేదని వీరు నొక్కి వక్కాణిస్తున్నారు.

అన్ని పక్షాలవారు పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నప్పుడు మాత్రమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను పునఃపరిశీలన చేయడం జరుగుతుందనే ప్రాతిపదికపై కాంగ్రెసు హైకమాండ్‌వారు సమాలోచనలు జరిపారని, కనుకనే ఏకపక్ష ప్రతిపాదనలు, కోర్కెలు కాంగ్రెసు హైకమాండ్ అంగీకరించడం జరగదని కూడా అంటున్నారు.

ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల ప్రకారం రూపొందగల బొంబాయిరాష్ట్రం, మహారాష్ట్రులకు సంతృప్తిని కలిగించనప్పుడు, గుజరాత్, మహారాష్ట్ర, బొంబాయి మూడు రాష్ట్రాలుగా ఏర్పడడానికి గుజరాత్ ప్రతినిధివర్గం ఆమోదించిందని కూడా వీరు వాదిస్తున్నారు. అయితే, భారతీయ కాంగ్రెసు హైకమాండ్ ఈ దృష్ట్యా చేయగల సూచనలకు కట్టుబడి వుండగలమని కూడా వీరు వాగ్దానం చేశారట. అయితే, హైకమాండ్ సూచించగల ఏతత్సామాజిక పరిష్కారాన్ని కాక, శాశ్వత పరిష్కారాన్ని సూచించేదిగా వుండాలని కూడా స్పష్టం చేశారట.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీవారు నేటిదాకా ప్రకటన చేస్తూ, ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్ర నిర్మాణాన్ని ఫజల్ అలీ కమిషన్ ఏ సందర్భంలోనూ నిరాకరించలేదని వివరించారు. బొంబాయి రాష్ట్రాన్ని పాక్షాపయుక్తంగా విభజించినప్పుడు మాత్రమే ప్రత్యేకరాష్ట్రం కావాలని గుజరాత్‌సీమ సమితి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కోరుతున్నవని కూడా అన్నారు.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఈ నెల 25 వ తేదీన అహ్మదాబాదులో సమావేశమైనప్పుడు ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను సమర్థించగలదని తెలుస్తున్నది. కాంగ్రెసు హైకమాండ్ సూచనల వల్ల తన అభిప్రాయాలను కూడా వివరించగలరట. ఈ సమావేశంలో బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, సౌరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రసిక్‌లాల్ పరీఖ్‌కూడా పాల్గొంటున్నారు.

మొత్తంమీద బొంబాయి, గుజరాత్, మహారాష్ట్ర ప్రతినిధులమధ్య ఏకీభావం కుదరనప్పుడు, బొంబాయి నగరం మీద హక్కులను మహారాష్ట్రులు వదులుకున్నప్పుడు విదర్భతో సహా మహారాష్ట్ర నిర్మాణాన్ని సిఫారసు చేస్తూ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ వచ్చే సమావేశంలో సిఫారసు చేయవచ్చునని అభిజ్ఞవర్గాలు భావిస్తున్నవి.

ఫజల్‌అలీ కమిషన్ సభ్యునిపై శ్రీ హీరే ఆరోపణలు

పూనా, అక్టోబరు 22—బొంబాయి రెవిన్యూమంత్రి శ్రీ బి. ఎస్. హీరే నిన్నిక్కడ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ఫజల్ అలీ కమిషన్ సభ్యులలో ఒకరు మాత్రమే మహారాష్ట్ర నాయకులను, మహారాష్ట్ర నిర్మాణాన్ని "దెబ్బ తీశారని" ఆరోపించారు. బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి కమిషన్ అంగీకరించేనట్లు, ఫజల్ అలీ కమిషన్ సభ్యులలో ఒకరు తనకు, మరిద్దరు సహచరులకు చెప్పివున్నారని కూడా పేర్కొన్నారు. తమకీ విషయాన్ని చెప్పిన సభ్యుని పేరును శ్రీ హీరే బయటపెట్టలేదు. కాని, ఆ సభ్యుడు కమిషన్‌నివేదిక నివేదించిన తరువాత, మహారాష్ట్రానికి సంబంధించిన భాగాలను చదివి వినిపించారని కూడా అన్నారు. ఆయన మాటలను నమ్మి సంయుక్తమహారాష్ట్రనిర్మాణం తప్పదని తాను అనేకమందికి చెప్పివున్నానని కూడా అన్నారు. నివేదిక బొంబాయి, గుజరాత్‌లకు అనుకూలంగా వుండటం చూసి ఆశ్చర్యపోయారట. [illegible] నివేదిక తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కూడా అన్నారు. (పి. టి. ఐ.)

శ్రీ పాటిల్ సఖరం

బొంబాయి, అక్టోబర్ 22—ఫజల్ అలీ కమిషన్ సిఫారసుల దృష్ట్యా, బొంబాయి రాష్ట్ర భవిష్య సమస్యను గురించి తన అభిప్రాయాలను కాంగ్రెసు హైకమాండ్‌కు వివరించడానికిగాను బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. కె. పాటిల్ రేపు యిక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు. నేడు ఏర్పడిన వివాదాల పరిష్కారానికి సమగ్రమైన పథకాన్ని కూడా ఆయన తయారుచేసి తీసుకొనివెళుతున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానంపై వ్యాఖ్యానించడానికి శ్రీ పాటిల్ నిరాకరించారు.

అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ

సమితి రాజకీయ సంఘంలో ఇండియా విజ్ఞప్తిపై చర్చ వాయిదా

న్యూయార్క్, అక్టోబర్ 21—అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ స్థాపన ప్రతిపాదనపై చర్చను నేడు మిత్రరాజ్యసమితి రాజకీయ సంఘం ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ విజ్ఞప్తిపై వచ్చే మంగళవారం నాటికి వాయిదావేసింది.

ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదింపజేసే నిమిత్తం తక్కిన ప్రతినిధివర్గాలతో సంప్రతించడానికి శ్రీ కృష్ణమీనన్ వ్యవధి కావాలని కోరారు.

పాశ్చాత్యరాజ్యాల ప్రతినిధులతో నేపథ్యంలో జరుగుతున్న సంప్రతింపులలో ఇండియా ప్రముఖపాత్రను నిర్వహిస్తున్నది.

చర్చ వాయిదా వేయబడాలనే శ్రీ మీనన్ సూచనను బ్రిటిష్ ప్రతినిధి సర్ పియర్సన్ డిక్సన్ బలపరిచారు.

యుద్ధప్రమాదం లేదని మావో విశ్వాసం

హాంగ్‌కాంగ్, అక్టోబరు 21—తృతీయ ప్రపంచ మహాయుద్ధం వస్తుందని తాను అనుకోవడం లేదని చైనీస్ రిపబ్లిక్ చైర్మన్ మావో సే-టుంగ్ అక్టోబర్ 15 వ తేదీని జపనీస్ పార్లమెంటరీ ప్రతినిధివర్గ సభ్యులతో మాట్లాడుతూ పేర్కొన్నట్లు జపాన్ పార్లమెంటుకు చెందిన ఒక సభ్యుడు నేడిక్కడ విలేకరులకు తెలిపారు.

కమ్యూనిస్టు దేశాలుగాని, కేపిటలిస్టు దేశాలుగాని యుద్ధం ప్రారంభించడానికి తగిన కారణం మేమీ కానరాదని కూడా ఆయన వివరించినట్లు ఈ ప్రతినిధి తెలియజేశారు.

లడఖ్‌నుంచి శ్రీనగర్ వెళ్తున్న బస్సు ఒకటి పర్వతగుహలో ప్రమాదానికి గురికాగా నలుగురు లడఖ్ కానిస్టేబుల్స్ మరణించారు. మరిముగ్గురికి ప్రమాదకరంగా దెబ్బలు తగిలినవి.

పెప్సూ రాజప్రముఖ్ వరదబాధితుల సహాయార్థం పదివేలరూపాయలు విరాళమిచ్చారు.

హంపి, కళ్యాణక్షేత్రాలు: హైదరాబాదు డిప్యూటీమంత్రి విచారం

హైదరాబాద్, అక్టోబరు 21—కన్నడిగుల దృష్టిలో పరమ ప్రసిద్ధమైన రెండు క్షేత్రాలను కర్ణాటకరాష్ట్రంలో చేర్చకపోవడం అన్యాయంగా వున్నదని హైదరాబాదు ప్రభుత్వంలో డిప్యూటీ మంత్రి శ్రీ వై. [illegible]గారు నేడు గుల్బర్గాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

బీదర్ జిల్లాలోని కళ్యాణ్ క్షేత్రం, బళ్ళారి జిల్లాలోని హంపి క్షేత్రం [illegible] ఆరాధ్య దైవత స్థానాలన్నది నిజం. [illegible] ఫజల్ అలీ కమిషన్ [illegible] రాష్ట్రంలో చేర్చింది [illegible] ఫజల్ అలీ కమిషన్‌వారు సిఫారసు చేశారు.

అయుధవిసర్జనపై సమితిలో పూర్తి చర్చ

రష్యా సూచనకు పాశ్చాత్య రాజ్యాల ప్రాతికూల్యం

న్యూయార్క్, అక్టోబర్ 21—జెనీవాలో అగ్రరాజ్యచతుష్టయం విదేశాంగ మంత్రులు వచ్చేవారం సమావేశమయ్యేలోపుగా మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయుధ విసర్జన సమస్యపై సమగ్ర చర్చ జరగాలంటూ సోవియెట్ ప్రతినిధి మిస్టర్ ఆర్కాడీ సోబలోవ్ నేడు చేసిన ఒక ప్రతిపాదనకు పాశ్చాత్యరాజ్యాలు నేడు నిలవరించాయి.

ఆయుధ విసర్జన సాధక సంఘంలోని పన్నెండు రాజ్యాల సమావేశంలో సోవియెట్ ప్రతినిధి మిస్టర్ సోబలోవ్ ప్రసంగిస్తూ జనరల్ అసెంబ్లీ జరపవలసినట్టి చర్చ విదేశాంగ మంత్రులకు తోడ్పడగలదని అన్నారు.

న్యూజీలెండ్ ప్రతినిధి సర్ లెస్లీ మన్రో సోవియెట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కొన్ని గంటలక్రితమే అయిదురాజ్యాల ఉపసంఘం నుంచి అందిన పెద్ద నివేదికను త్వరలో చర్చకు పెట్టగా పరిశీలించడం అసంభవమని అన్నారు.

సోవియెట్ ప్రతిపాదనపై వోటు తీసుకొనబడలేదు.

జెనీవా సమావేశానికి పిమ్మట మరొక సమావేశం జరపడమే యుక్తమై సట్లు సభ్యులు భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నదని అధ్యక్షుడు చెప్పినమీదట సమావేశం వాయిదా వేయబడింది.

బ్రిటిష్ ప్రతినిధివర్గనాయకుడు మిస్టర్ ఆంథొనీ నట్టింగ్ ప్రసంగిస్తూ, ఆయుధ విసర్జనపై సోవియెట్ ప్రతిపాదనల సందర్భంగానే వుంటున్నవని, కంట్రోల్ సమన్వయట్ల రష్యా వైఖరి యింతవరకు స్పష్టపడలేదని అన్నారు. జెనీవాలో ఆయుధ విసర్జన సమస్యను, జర్మనీ ఏకీకరణను యూరప్ రక్షణ సమస్యలను అగమ్య స్థితిలో పెట్టటమే రష్యా అభిప్రాయమైనట్లు కనిపిస్తుందని పాశ్చాత్య రాజ్యాల వర్గాలవారు అన్నారు.

ఆయుధవిసర్జన విషయంలో 12 రాజ్యాల సంఘం సార్థకమైనంత త్వరలోచర్చ జరపాలనే అమెరికా అభిలషిస్తున్నదని, అమెరికా వెనుదీస్తున్నట్లు ప్రపంచానికి నిరూపించాలని రష్యా ప్రతినిధి యత్నిస్తున్నట్లు తోస్తున్నదని, నిజానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ యింతకంటె ఎక్కువశ్రద్ధ వహిస్తున్న విషయం మరొకటి లేదని అమెరికన్ ప్రతినిధి మిస్టర్ హెన్రీ కాబోట్‌లాడ్జి అన్నారు.

కెనడా ప్రతినిధి మిస్టర్ పాల్ మార్టిన్ కూడా ఈ సమస్యపై జనరల్ అసెంబ్లీ చర్చ అనుచితమే కాగలదని అన్నారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దులు

నవంబరు 3 వ తేదీన మంత్రుల చర్చలు

మద్రాసు, అక్టోబర్ 22—ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాల పరిష్కారానికై నవంబరు 3 వ తేదీన మద్రాసు సెక్రటేరియెట్‌లో ఆంధ్ర, మద్రాసు మంత్రుల సమావేశం జరుగనున్నది.

ఆంధ్ర, మద్రాసు ముఖ్యమంత్రులు, మద్రాసు ఆర్థికమంత్రి, మరొక ఆంధ్రమంత్రి ఈ సమావేశంలో పాల్గొనగలరు.

బొంబాయిలో బస్సు ప్రమాదం

45 మందికి గాయాలు

బొంబాయి, అక్టోబర్ 22—నేడు సెంట్రల్ బొంబాయిలో [illegible] 45 మంది ప్రయాణీకులకు గాయాలు తగిలినవి. అందులో 18 మందికి చాలా తీవ్రమైన గాయాలు తగిలినవి. బస్సు డబుల్ డెక్కర్ బస్సు. డ్రైవరు నిగ్రహం తప్పిపోయినందున ఈ ప్రమాదం సంభవించి వుంటుందని చెప్పబడుతున్నది.

విజయవాడలో ఎరువుల ఫ్యాక్టరీ

నిర్ణయం జరిగినట్లు ఇండియా మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—ఇండియా ప్రభుత్వం ఆహార వ్యవసాయశాఖా మంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ నేడిక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల, ఎరువుల తయారీదారుల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఆహారోత్పత్తి పెరుగుదలకు అనుగుణంగా ఎరువుల ఉత్పత్తులు పెరుగవలసిన ఆవశ్యకతను వివరించారు.

ఎరువుల ఉత్పత్తిని పెంచడానికిగాను విజయవాడ, బొంబాయి, నాంగల్‌లు మొదలైన చోట్ల ఎరువు ఫ్యాక్టరీలను స్థాపించడానికి ఇండియా ప్రభుత్వం నిశ్చయించిందని కూడా అన్నారు.

తిరుపతిలో రూపాయి బ్యాంకి స్థాపన

ప్రారంభోత్సవ వివరాలు

తిరుపతి, అక్టోబర్ 20—శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు పొదుపరితనం పట్ల ఆసక్తి కలిగించే నిమిత్తం 17 వ తేదీని యిక్కడ "రూపాయి బ్యాంకి" ఏర్పాటు చెయ్యబడింది. అమితదీనిని తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకి వారు స్థాపించారు. బ్రిటన్‌లోని "పెన్నీ బ్యాంకులు" వద్దతిని అనుసరించి ఈ "రూపాయి బ్యాంకి" ఏర్పాటుచెయ్యబడింది. ఆంధ్ర రాష్ట్రంలో యిట్టి బ్యాంకి యిదే మొదటిది.

బ్యాంకి ప్రారంభోత్సవం సందర్భంలో శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆవరణలో సభ జరిగింది. దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సి. అన్నారావుగారు సభకు అధ్యక్షత వహించారు. ఆంధ్ర కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రారు శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారు బ్యాంకి ప్రారంభోత్సవం చేశారు.

తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకి ప్రెసిడెంట్ శ్రీ వి. రాఘవరెడ్డిగారు సభికులకు స్వాగతం చెప్పారు. "రూపాయి బ్యాంకి" ఈ ప్రాంతంలో యిదివరకెవరికి తెలియని విషయమని, మొట్టమొదట దీనిని గురించిన ఆలోచన రిజిస్ట్రారుకు కలిగిందని ఈ విషయంలో తొలి ప్రయత్నం తిరుపతిలోనే జరగడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు.

శ్రీ సి. అన్నారావుగారు వక్తల పరిచయాన్ని చేస్తూ పంచవర్ష ప్రణాళికలో సహకార కృషిని ప్రశంసించారు. సుబ్రహ్మణ్యం నాయుడుగారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను [illegible] కొరకు చాలా శ్రమపడి పని చేస్తున్నారని, విద్యార్థులు పొదుపు, శ్రద్ధ, బ్యాంకుల అభివృద్ధి ఆధారపడి వున్నారు.

తిరుపతిలో సహకార ఉద్యమం ప్రచారం చెయ్యడానికి శ్రీ రాఘవరెడ్డిగారు పూనుకుంటున్న శ్రద్ధను ప్రశంసించారు.

అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యం నాయుడుగారు రూపాయి బ్యాంకుల చరిత్ర తెలుపుతూ యిలా చెప్పారు.

"16 ఏళ్ళ క్రితంపేను కృష్ణా జిల్లాలో చేస్తుండగా నాకు రూపాయి బ్యాంకి విషయం ఆలోచన కలిగింది. ఇందుకులోని, సింగూరు కాలేజీలో బ్యాంకి ఏర్పాటుచేసే ప్రయత్నాలు చేశాను. కాని, నాకు తగినంత సహకారం లభించలేదు. ఈ రోజుకునాటి సంకల్పం కార్యరూపం దాల్చలేదు.

"ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తరువాత దీని మరల ఒకసారి పరిశీలించి చూశాను. తిరుపతిలోనే ఈ బ్యాంకి స్థాపనకు ప్రయత్నించడానికి నాకు రెండు కారణాలున్నవి. ప్రముఖ సహకారవాది శ్రీ వి. రాఘవరెడ్డిగారు యిక్కడవుండడం ఒక కారణం. శ్రీ సి. అన్నారావుగారు సహాయం యిందుకు లభించడం రెండవ కారణం. మరి, విద్యా, సాంఘిక రంగాలలో తిరుపతి ప్రముఖ స్థానం వహించబోతున్నది.

"ప్రస్తుత విద్యావిధానంలో కొన్ని లోపాలు వున్నప్పటికీ వెనుకటి విధానంకంటె చాలా నయం. ప్రభుత్వోద్యోగాలకు డిగ్రీలు అవసరమా కాదా అన్న విషయం పరిశీలించడానికి ఇండియాప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇప్పటి విద్యావిధానంలోని లోపాలను తీర్చడానికి సహకార కార్యక్రమాలు చాలా వరకు తోడ్పడగలవు.

"రెండవ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయ్యేనాటికి ప్రతిప్రాంతంలోను జాతీయ విస్తరణ పథకాలు అమలు జరగగలవు. విద్యార్థులకు సహకార కార్యక్రమాలను గురించి [illegible] కావడం అవసరం. జాతీయ వికాస పథకాల ఆశయాలను సాధించడానికి సహకార సంస్థలు వినియోగింపబడుతున్నవి."

వివిధ దేశాలలోని ఆర్థిక విధానాలను గురించి ఆయన తెలియజేశారు.

ప్రిన్సిపాల్ శ్రీ వి. వి. శేషగిరిరావుగారు, శ్రీ యం. శ్రీనివాసాచారిగారు ప్రసంగించారు.

విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ రెడ్డిగారు వందన సమర్పణ చేశారు.

మద్రాసు-కలకత్తా మెయిల్‌కు అవరోధం

మద్రాసు, అక్టోబర్ 22—[illegible] సోంపేట మధ్య [illegible] మద్రాసు మెయిలు [illegible] ఆపివేయబడింది. [illegible] జనతా ఎక్స్‌ప్రెస్‌కూడా నిలిపివేయబడినవి.

ఆంధ్ర పత్రిక వివిధవ్యాసానుబంధం

మచిలీపట్నం యుద్ధంతో హైదరాబాద్ సంస్థానం విచ్ఛిత్తి ప్రారంభం

—ఫజల్ అలీ-కమిషన్ నివేదికతో బహుశా సమాప్తి

భవిశవ్య నిర్ణయానికి సంబంధించి హైదరాబాద్ క్లిష్టపరిస్థితి నెదుర్కొనవలసి రావడం దాని చరిత్రలో ఇది మొదటిసారి కాదు.

ప్రస్తుత నిజాం నవాబు పూర్వీకులు ఒక సమయంలో తాము ఒడుదుడుకు పరిస్థితులలో నున్నప్పుడు సంస్థానంలో తమ అధికార ప్రాభవాలను నిల్పుకొనడానికి మహారాష్ట్రులను [illegible]నివేశారు. అయితే, అంతరంగిక రాజకీయాలు ప్రతికూలంగా పరిణమించినందువల్లనూ, పరిపాలనాదక్షత కుంటుపడడంవల్లనూ ఈ సంస్థానానికి చెందిన పెద్ద పెద్ద ప్రాంతాలు భారతదేశ వ్యవహారాలలో బ్రిటిష్‌వారు మిత్రమైన ప్రాబల్యంలోనికి రావడంతోనే వారికి హస్తగతమై పోయాయి.

దక్కనులో ప్రాబల్య సాధనకై ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు పోరాటాలు కొనసాగించిన సందర్భంలో నైజాం పని ముమ్మలాడుతున్న రెండు పోగరు గిత్తల మధ్య లేగదూడ అయినట్టుగా తయారైంది. ఆ పోరాటాలలో విజయం పొందిన వారికి నిజాం నవాబు ఎట్టి సత్ఫలం పొందకుండానే ఒక దాని వెంబడి మరొకటిగా తన భూభాగాలను దత్తంచేస్తూ, వారికి ఇతర విధ సౌకర్యాలను కలుగ జేస్తూ ఉండవలసిన స్థితి ఏర్పడింది.

హైదరాబాద్ సంస్థానం విచ్ఛిత్తి మచిలీపట్టణం యుద్ధంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ యుద్ధంలో ఫ్రెంచివారు బ్రిటిష్‌వారిచే పూర్తిగా ఓడించబడి తరిమివేయబడ్డారు. అప్పటి హైదరాబాద్ పరిపాలకుడు సలబత్ జంగ్, తన సంస్థానంలో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి తన సోదరుడు నిజాం ఆలీఖాన్ తిరుగుబాటు జరపగలడనే భయంతో 1759 మే 14 వ తేదీని బ్రిటిష్‌వారితో సంధి చేసుకొనక తప్పింది కాదు.

ఈ సంధి ప్రకారం నవాబు ఎనిమిది జిల్లాలతో కూడిన మొత్తం మచిలీపట్టణం సర్కారును, నిజామపట్టణం సర్కారును, [illegible]ను, ఫ్రెంచివారికి ఇచ్చిన ననదులతో సహా బ్రిటిష్‌వారికి ఈనాంగా దానం చేశారు. ఈ విధంగా బ్రిటిష్‌వారికి ఉత్తరం నుంచి దక్షిణానికి [illegible] మైళ్ళ పొడుపు కోస్తాపైన, దానిని ఆనుకొని 20 మైళ్ళ వరకు విస్తరించివున్న భూభాగం పైన - అంటే సాలీనా నలభై [illegible] ఆదాయం వచ్చే 1 600 వరకు కోస్తా ప్రాంతంపై - సర్వాధికారాలు లభించాయి. ఇందుకు ప్రతిగా బ్రిటిష్‌వారు నైజాం సహాయానికి హైదరాబాద్‌లో శాశ్వతంగా ఒక సైన్యాన్ని నిలిపివుంచాలనే షరతు అయినా సంధిపత్రంలో ఎక్కడా లేదు.

కర్ణాటక ప్రాంతం కైంకర్యం

మొదటి అసఫ్‌జా నవాబు మరణించేవరకు తిరుచునాపల్లి, తంజావూరుల వరకు వ్యాపించివున్న మొత్తం దక్షిణ హిందూస్థాన మంతటిపైన హైదరాబాద్‌కు గల అధికార ప్రాభవాలు తరవాత వచ్చిన అసఫ్‌జా వంశపు నవాబుల పరిపాలన కాలంలో క్రమంగా సన్నగిలుతూ వచ్చి 19 వ శతాబ్దారంభం నాటికి మరింత శిథిలమై పోయాయి. ఆ కాలంలో ఫ్రెంచివారికి, బ్రిటిష్‌వారికి మధ్య జరిగిన యుద్ధం ఫలితంగా మహమ్మద్ ఆలీ కర్ణాటకానికి స్వతంత్ర నవాబు అయినారు; హైదర్ ఆలీ తన మైసూరు రాజ్యాన్ని పశ్చిమ కోస్తా నుంచి తుంగభద్రానది ఒడ్డువరకు విస్తరింపచేసుకున్నారు.

ఇదికాక, మహారాష్ట్రులు ఔరంగాబాద్ వైపు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొన్నారు. మాల్వాగాష్టం సింధియాలో కలిపివేయబడింది. బేరార్‌లో అత్యధిక భాగం నాగపూర్ రాజాకు హస్తగతమైంది. కాగా, ఖాందేష్‌ను నవాబ్ జంగ్ ఇంతకు చాలాకాలం పూర్వమే మహారాష్ట్రులకు దత్తం చేసివేశారు. ఈ విధంగా క్రీస్తుశకం 1750 1790 సంవత్సరాల మధ్య నిజాం సంస్థానం విస్తీర్ణం విపరీతంగా తగ్గి సంకుచించి పోయింది.

సైనిక సహకారం

హైదరాబాద్ సహాయ సైన్యం పుట్టుపూర్వోత్తరాలు, దాని కార్యకలాపాలను పరిశీలిస్తే, అది పెద్ద ఘనకార్యాలు నిర్వహించినట్టు కొందరు చరిత్రకారులు వెలిబుచ్చిన అభిప్రాయం సత్యవిదూరమైనదని స్పష్టం కాగలదు.

పెద్ద పెద్ద జీతాలు తీసుకొనే బ్రిటిష్ సైనికోద్యోగులు విశేష సంఖ్యలలో గల ఈ సహాయసైన్యం, బయటనుంచి దండెత్తి రాగల శత్రువులనుంచి, సంస్థానంలో నేకుట్రలు పన్నే భూస్వాములనుంచి నవాబును రక్షించడానికి అనే పేరుతో ఆయనకు బలవంతంగా అంటగట్టబడింది. ఈ సైన్యం పోషణ వ్యయాన్నంతను నవాబే భరించినప్పటికీ దీనిపై సర్వాధికారాలుమాత్రం బ్రిటిష్ రెసిడెంట్ చేతులలో వుండేవి.

సైనికులకు జీతభత్యాలను బట్వాడా చేయడానికి నియమించబడిన బ్రిటిష్ బ్యాంకింగ్ సంస్థ విలియం పామర్ అండ్ కంపెనీకి నయితం ఇందునిమిత్తం ఔరంగాబాద్ ప్రాంతంలో పెద్ద పెద్ద భూములు యీనాములుగా యివ్వబడ్డాయి.

పైగా, ఈ కంపెనీ సాలుకు నూటికి ఇరవైమూడో, ఇరవైనాలుగో వడ్డీ వసూలు చేసేదట. అయితే, త్వరలోనే ఈ బ్యాంకింగ్ సంస్థకు బ్రిటిష్ అధికారులతో సంఘర్షణ ఏర్పడింది. ఈ సంస్థ అతి ప్రమాదకరమైన రాజకీయ శక్తిగా పరిణమించ వచ్చుననే భయంతో సర్ ఛార్లెస్ మెట్‌కాఫ్ దానికి, హైదరాబాద్ ప్రభుత్వానికి మధ్య ఆర్థిక సంబంధ బాంధవ్యాలను ఛేదించివేశాడు. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రభుత్వం ఈ బ్రిటిష్ సంస్థకు యివ్వవలసిన ఒక కోటి 60 లక్షల ఋణాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తనకు విలియా వేసుకొన్నది. ఇందుకు మింజువలె ఉత్తర సర్కారులకై తనకు సాలీనా కట్టుతున్న ఏడులక్షల కప్పాన్ని నిజాం నవాబ్ శాశ్వతంగా రద్దుచేశారు.

అనంతరం, ఆర్థికంగా తనకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినందున నేమి, బ్రిటిష్ సహాయ సైన్యం పోషణవ్యయం అధికమైపోతున్నందునేమి 1853 మే నెలలో దురాక్రమణ ప్రమాదం కలిగినందుననేమి నవాబు తిరిగి బ్రిటిష్‌వారితో తప్పని సరిగా మరొక ఒడంబడిక చేసుకోవలసి వచ్చింది. దీని ఫలితంగా బేరార్, రాయచూరుజిల్లాలు బ్రిటిష్‌వారికి దత్తంచేయబడ్డాయి. దీనిప్రకారం పైభూభాగాల పరిపాలనాభారాన్ని బ్రిటిష్‌వారే స్వీకరించి, వాటిపై వచ్చే ఆదాయంతో సహాయసైన్యాన్ని పోషించుకోడానికి అంగీకరించబడింది.

బ్రిటిష్‌వారి ఒత్తిడి

ఈ జిల్లాలు శాశ్వతంగా దత్తం చేయబడాలని కర్నల్‌లో తెల్పినప్పుడు నిజాం నవాబు అట్టి ఒడంబడికను చేసుకోవడం తన కెంత మాత్రం యిష్టంలేదని స్పష్టం చేస్తూ "ఇట్టి పరాభవం నాకు కలగకుండా భగవంతుడు రక్షించుగాక!" అన్నాడట. కాని, లార్డ్ డల్‌హౌసీ అవిధేయతను సహించే రకం కాదు. తన మేలుకోసమే సూచించబడిన ఈ ఒడంబడికను చేసుకోడానికి నవాబు నిరాకరిస్తే, ఆయన సంస్థానానికి ఏదైనా ముప్పువాటిల్లగల పక్షంలో దాని నివారణ బాధ్యతను ఇండియా ప్రభుత్వం ఎంతమాత్రం వహించజాలదని డల్‌హౌసీ మరియాదతో కూడిన పదజాలంతో నవాబుకు తెలియపరచాడట. నిజానికి, బ్రిటిష్ రెసిడెంట్ ఫస్ట్ అసిస్టెంట్ 1853, మే 14 వ తేదీని నవాబుకు మంత్రిగా వున్న సిరాజుల్ ముల్క్‌ను కలుసుకొని, "నైజాంతో సంప్రతింపులు నిలిపివేయబడ్డాయనీ, సేనలను తరలించవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ నేటి టపాలోనే ఒక లేఖను తాను పంపించాననీ మీకు తెలియపరచడానికి రెసిడెంట్ మిమ్మల్ని కలుసుకొన గోరుతున్నా"డని తెలియజేశాడు. ఈ లేఖలోనే, పూనాలో వున్న యూరోపియన్ పటాలం హైదరాబాద్‌పై దండెత్తడానికి సంసిద్ధంగా వుండవలసిందిగా ఉత్తరువు చేయబడినట్టు అక్కడవున్న తన మేనల్లుడు తనకు వ్రాశాడని ఫస్ట్ అసిస్టెంట్ వివరం చేశాడు కూడా. అప్పుడు ఇంకేమీ చేయలేక నవాబు విధిలేక ఒడంబడికపై సంతకం పెట్టాడు.

సహాయ సైన్యం పోషణ భారాన్ని బ్రిటిష్‌వారు స్వీకరించిన రెండేళ్ళ లోపున దాని పోషణవ్యయం 40 లక్షల నుంచి 24 లక్షలకు తగ్గించి వేయబడడం ఈ సందర్భంలో గమనార్హమైన విషయం.

అవసరానికి ఆదుకొన్న ఆప్తుడు

భారతదేశమందంతటా సిపాయిలు తిరుగుబాటు జరిపినప్పుడు ఈ సైన్యం సేవలద్వారా తనను అవసరానికి ఆదుకొన్నందున ఆప్తమిత్రుడైన నైజాంకు బ్రిటిష్‌వారు రాయచూరు ప్రాంతాన్ని తిరిగి యిచ్చివేశారు. మరొక ఒడంబడికద్వారా ప్రతియేడు అదనంగా వచ్చే ఆదాయాన్ని నైజాంకు అప్పగించివేస్తూ వుండే పద్ధతిని బ్రిటిష్‌వారు బేరార్‌ను మాత్రం తమ అధీనంలో వుంచి వేసుకున్నారు. అయితే, బేరార్‌పై ఆదాయం ఆయేడు కాయేడు వృద్ధి అవుతూ వచ్చినప్పటికీ నైజాంకు ఒక్క దమ్మిడీ ముట్టచెప్పబడలేదు: తనకు రావలసిన సొమ్ముకోసం నైజాం తొందర చేసినప్పుడల్లా బేరార్ విషయంలో ఆయమాయగారడీ లాగ అదనపు ఆదాయం తక్కువగాను, వ్యయం ఎక్కువగాను మారిపోతూ వుండేవి. ఈ విధంగా సాలీనా లెక్కలలో బేరార్ ఆదాయం 73 లక్షలుగా వున్నప్పుడు అదనపు ఆదాయం 13 లక్షలుగా చూపబడింది. ఈ ఆదాయం 100 లక్షలకు పెరిగినప్పుడు అదనపు ఆదాయం 6 లక్షలకు తగ్గిపోయింది. ఇటీవలివరకు కూడా బేరార్‌ను బ్రిటిష్‌వారి ఆధిపత్యం క్రింద వుంచి వేసుకోడానికే ప్రయత్నం కొనసాగించబడింది. బేరార్‌ను తన అధీనంలో వుంచుకోవాలనే కోరిక లేదని తెల్పుతూ ఇండియా వైస్‌రాయ్ లార్డ్ రీడింగ్ నైజాంకు వ్రాశాడు. అన్నింటి కంటె ఆశ్చర్యకరమైన విషయం బ్రిటిష్‌వారు చేసిన బెదిరింపులు అవమానాలు మాట అటుంచి వారుతనను అంతరీనంగా చూస్తున్నప్పటికీ, తాను బ్రిటిష్‌వారికి విశ్వాసపాత్రుడైన మిత్రుడనని నైజాం సగర్వంగా చెప్పుకుంటూ వుండేవారు. ప్రస్తుత నిజాం నవాబు వలెనే ఆయన పూర్వీకులకు కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించగల స్థైర్యం ఎన్నడూ లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

నవాబుకు చిక్కు సమస్య

భారత దేశానికి స్వాతంత్ర్య ప్రదానం జరిగేముందు నిజాం నవాబు తిరిగి చరిత్రాత్మకమైన విషమ పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. బ్రిటన్ ఇండియాపై తన సార్వభౌమత్వాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ స్వదేశ సంస్థానాధీశులు సర్వస్వతంత్రులయే అవకాశం అణుమాత్రం వుండబోదనీ, వారు అందుకు ప్రయత్నిస్తే వారిపై అతికఠినమైన చర్యలు తీసుకోబడగలవనీ 1947వ సంవత్సరారంభం నాటికే స్పష్టపడిపోయింది. అయితే, నిజాం నవాబుమాత్రం వైట్‌హాల్‌లోని బ్రిటిష్ అధికారుల తోడ్పాటుతో తన సంస్థానాన్ని స్వతంత్రంగా నిల్పుకొనగలనని భ్రమపడ్డాడు. హైదరాబాద్‌ను సర్వస్వతంత్ర రాజ్యంగా ప్రకటించి సర్వసత్తాక ప్రతిపత్తిని చలాయించడానికి ప్రయత్నించడం రాజకీయంగాను, చారిత్రకంగానుకూడా వివేకం కాదని సన్నిహితులైన విజ్ఞులు చెప్పిన మాటలు ఆయనకు నచ్చలేదు. రాజకీయంగా చూస్తే హైదరాబాద్ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ఇండియన్ యూనియన్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తాము అభిమానిస్తున్నట్టు బాహాటంగా ప్రకటిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే హైదరాబాద్ సంస్థానానికి సర్వసత్తాక ప్రతిపత్తి ఎన్నడూ లేనేలేదు. ఆ సంస్థాన సంస్థాపకుడు మొదటి అసఫ్‌జా [illegible] ఢిల్లీలోని చక్రవర్తికి కప్పం చెల్లించేవాడే, ఆ తరవాత సైతం, నిజాంనవాబులు ఫ్రెంచివారి సహాయంతోనో, బ్రిటిష్‌వారి సహాయంతోనో తమ అధికారాన్ని నిల్పుకొంటూవుండేవారనే సంగతి ఇంతకుముందే నష్టపరచబడింది. కనుక, ఎట్టి[illegible]

అనవసర ఆర్భాటాలకు పోకుండా తన సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసివేస్తూ ఒడంబడికపై నైజాం సంతకం చేయడమే విజ్ఞత అనిపించుకొనగలదనే విషయం కూడా స్పష్టమే.

ఏమైతేనేమి, తరవాత జరిగిన సంఘటనలు హైదరాబాద్ "పోలీసు చర్య"కు గురిచేయబడడానికి దారితీశాయి. ప్రస్తుత నిజాం నవాబు కూడా ఆయన పూర్వీకుల వలెనే ఒడంబడికపై ఎక్కడ చెబితే అక్కడ సంతకం పెట్టడం తప్పింది కాదు.

ఇక, హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమై పోయిన వెనువెంటనే కాంగ్రెస్, సంస్థాన విభజన జరగాలనే తన వాదాన్ని తిరిగి రేకెత్తించింది. ఈ వాదాన్ని కమ్యూనిస్టులతో సహా సమస్త రాజకీయ పక్షాలవారు కూడా బలపరిచారు. ఆ రోజులలో సంస్థాన ప్రజలు లాయిక్ అలీ ప్రభుత్వ విధానాలను, నవాబు మొండి వైఖరిని తీవ్రంగా నిరసించేవారు. ఇది కూడా హైదరాబాద్ విచ్ఛిత్తి జరగాలనే ఆందోళన ఏకగ్రీవంగా బలపరచబడడానికి చాలావరకు తోడ్పడింది.

తరవాత ఏండ్లు గడచిన కొద్దీ లాయిక్ అలీ హయాంకు స్వస్తి జరిగింది. ప్రజలలో కక్షి కోద్రేకాలు తగ్గాయి. నవాబు రాజప్రముఖ్‌గా అంగీకరించబడి, మార్పు చెందిన పరిస్థితులకు అనుగుణంగా ఆయన తన విధులను నిర్వర్తిస్తున్నాడు.

పై కారణాలదృష్ట్యా, ఇండియాలో ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితులలో హైదరాబాద్ విచ్ఛిత్తికి సంస్థానంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సుముఖతను ప్రదర్శిస్తారనుకోవడం సరికాబోదు, అంతా ఇటీవలనే కాంగ్రెస్‌ను అభిమానించే హైదరాబాద్ ఉర్దూ దినపత్రిక "ముషీర్-ఏ-దక్కన్" హైదరాబాద్ విచ్ఛిత్తి జరగాలనే వాదాన్ని విమర్శిస్తూ భాషలు ప్రాతిపదికగా కొత్తరాష్ట్రాల నిర్మాణం జరగాలనే సూత్రం ఆమోదించబడ నప్పుడు, సంయుక్త మహారాష్ట్రం ఏర్పాటు చేయబడనప్పుడు హైదరాబాద్‌ను విభజించాలనడంలో అర్థంలేదని వ్రాసింది. బొంబాయి యథాప్రకారం ద్విభాషా రాష్ట్రంగానే నిలిచి వుండాలంటున్నప్పుడు హైదరాబాద్ ఎప్పటివలె త్రిభాషా రాష్ట్రంగా ఎందుకు వుండిపోకూడదు?

ఏది ఎలాగ జరిగినా, ఎనిమిది తెలంగాణ జిల్లాలతోను, ఇతర ప్రాంతాల భాగాలతోను నిర్మించబడే "చిన్న హైదరాబాద్" ఒకప్పుడు అసఫ్‌జా ఏలిన సువిశాల రాజ్యానికి అవశేషంగా మిగిలి వుండగలదు.

బర్మా ప్రధాని ఉ నూ రష్యా వెళ్ళుతూ గత మంగళవారంనాడు ఢిల్లీ వచ్చినపుడు ఇండియా ప్రధాని నెహ్రూ విమానాశ్రయంలో స్వాగత మిచ్చారు

సర్వోదయ సందేశం

—వినోబాజీ కార్యదర్శి వివరణ

ఆంధ్రదేశంలో భూదానోద్యమంలో నాస్తికులు పాల్గొనడం సనాతన హిందువులకు, కాంగ్రెస్, సోషలిస్టు పార్టీల సేవకులకు అసంతృప్తి కలగడానికి కారణమైంది. ఈవిషయమై వారిలో అనేకఅపోహలు, అనుమానాలు బయలు దేరినవి.

భూదాన ప్రచారంతో పాటు నాస్తికులు నిరీశ్వరవాదాన్ని కూడా ప్రచారం చేస్తారేమోనని సనాతనులు భయపడుతుంటే, కొత్త కార్యకర్తల నిజాయితీని గురించి రాజకీయ వర్గాలలో అనుమానాలు కలుగుతున్నవి. కొత్త కార్యకర్తలలో మాజీ కమ్యూనిస్టులు కూడా వున్నారని ఆరోపింపబడుతున్నది. కొత్తవారిని చేర్చుకొనరాదని కూడా కొందరు సూచించారు. "భూదానోద్యమ కార్యకర్తలుగా నాస్తికులను, మాజీ కమ్యూనిస్టులను కూడా చేర్చుకునే పక్షంలో మనమే తప్పుకుందాం." అని అన్నారు.

ఈ ప్రశ్న పర్కర్ల సమావేశంలో వచ్చింది. దీనికి ఆచార్య వినోబాభావే ఏమి

రచన
శ్రీ దామోదరదాస్ ముందాడ
(వినోబాజీ కార్యదర్శి)

చెబుతారో వినాలని అందరు ఆత్రంగా ఎదురు చూచారు.

నిరాధారమైన భయ సందేహాలుగా వాటిని ఆయన త్రోసివేశారు. స్పష్టమైన విదర్భన మేద్రై నావుంచేతనకుచెప్పవలసిందనిశంకించిన భూదాన కార్యకర్తతో వినోబా చమత్కరించారు. తనవద్దకు వచ్చినవాని నెవ్వనినీ తాను నిరాకరించనని మాత్రం భావే స్పష్టం చేశారు అది ఆయన జీవిత ధర్మం.

వినోబా వైఖరి సభికులకు విశదమైనట్టు, అడిగిన సందేహం గమనార్హం కాదన్నట్టు సభికులు కనబడ్డారు. కాని, కొత్త మిత్రులను చేర్చుకొనడం ఎంతవరకు క్షేమకరం అనే విషయమై తమలో తాము చర్చించుకున్నారు.

భూదాన ప్రచారంలోను, సర్వోదయ ప్రచారంలోను మొదటినుంచి ఇప్పటివరకు ఈ ఉద్యమాలకు ఎవ్వరి సహాయ సహకారాలు నిరాకరింపబడవని విస్పష్టం చెయ్యబడుతుండలేదా? అసలు ఎవరి నిజాయితీగాని ఎందుకు శంకించాలి? సందేహించడానికి ఏమిటి ఆధారం? కొంతమంది భూదాన ప్రచారంతోపాటు తమ సిద్ధాంతాలను ప్రచారం చేస్తారనే అనుకుందాము. మాటవరుసకు. తమ వాదాల ప్రచారానికి ఈ ఉద్యమాన్ని అవకాశంగా తీసుకున్నారనేమాట నిజమే అనుకుందాము. అందువల్ల సర్వోదయ లక్ష్యానికి ఏ విధంగా నష్టం గలుగగలదు? సర్వోదయ లక్ష్యం ఏ సిద్ధాంతానికి, సంస్థకు విరుద్ధమని ఎప్పుడూ చెప్పలేదు. స్వశక్తిమీదనే సర్వోదయ లక్ష్యం నిలబడగలదు.

భూదానోద్యమ సందేశం

సందేహం వ్యక్తీకరించిన కార్యకర్త ఒక ముఖ్య విషయాన్ని విస్మరించినట్టు కనబడుతుంది. అన్ని పార్టీలవారు భూదానోద్యమంలో చేరి పనిచెయ్యవచ్చునని, అన్ని పార్టీలవారికి అవకాశ మివ్వబడుతున్నదని, ఈ ఒక్క విషయంలో అందరు చేతులు కలిపి పని చెయ్యడం సాధ్యమని భూదానోద్యమ సందేశం. ఈ సందేశాన్ని పాటించడంవల్ల వివిధ పార్టీలవారు పరస్పరం సానుభూతితో అర్థం చేసుకొనడానికి, వారిలో సాన్నిహిత్యం పెంపొందడానికి, విభేదాలు తొలగిపోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా సాధించగల ఐక్యత జాతి సమైక్యానికి చాలా వరకు తోడ్పడగలదు.

అంతేకాదు ఇట్టిస్థితి ఎప్పటికైనా అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పడడానికి సహాయపడగలదు కూడా. అటు తరువాత పార్టీ విభేదాలతో నిమిత్తంలేని ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు కాగల అవకాశంవుంది. అదే సర్వోదయ

సమావేశానికి హాజరైన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు సమావేశంలో జరిగిన చర్చనంతటిని గమనించి ఇలా అన్నారు:—

"భూదానోద్యమం ఒక్క కాంగ్రెస్ సొత్తు కాదు. మనం నిర్వహింప వలసిన కార్యక్రమాలలో భూదానం ముఖ్యమైనదని గుర్తించాము. ఈ ఉద్యమం జయప్రదం కావడానికి మనం వినోబాకు పూర్తి సహకార మివ్వవలసివున్నది. అల్లాగే భూదాన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతివానికి హక్కువుంది. తనకు ఎట్టి ఆక్షేపణలు, అభ్యంతరాలు చెప్పడం తగదు. ఈ ఉద్యమంలో ఎవరు పాల్గొనదలచినా ఆహ్వానించవలసిన దే. భూదాన కార్యక్రమంలో పని జేసేవారందరికి పూర్తి సహకారం యివ్వబడగలదు."

అంతేకాదు. ప్రదేశ్ కాంగ్రెస్ భూదాన కార్యక్రమానికి పూర్తిగా తోడ్పడగలదని వాగ్దానం చేశారు. శ్రీ రాజుగారి మాటలను అందరు ప్రశంసించారు. నిజానికి ఆయన మాటలను దేశంలోని సాంఘిక, రాజకీయ సేవకు లెల్లరు శ్రద్ధతో గమనించాలి.

"రామాయణంలోని విషయం జ్ఞప్తికి వస్తున్నది. సీతాదేవిని రావణుని చెరనుంచి విడిపించే నిమిత్తం శ్రీ రామచంద్రుని అనుచరుడుగా పని చేస్తానని విభీషణుడన్నాడు. లక్ష్మణుడు, సుగ్రీవుడు విభీషణుని చిత్తశుద్ధిని అనుమానించారు. తన సోదరుని విడనాడినట్టే మనలను కూడా పరిత్యజించగలడని వారు రామునితో వాదించారు. హనుమంతుడు వారితో ఏకీభవించలేదు. మృదువుగా, 'అతనిని అనుమానించడానికి కారణం నాకు కనబడ లేదు'' అన్నాడు. రాముడు ఆ మాటలకు సంతోషించాడు. మిత్రుడనని చెప్పి నా దగ్గరకు వచ్చిన వానిని నే నెలా నిరాకరించగలను? అని శ్రీరాముని వాదం. తన జీవిత ధర్మానికే అది విరుద్ధమన్నారు.

"అతడు మనల నెందుకు విసర్జిస్తాడు? మనమేమైనా అతని రాజ్యం కోరుతున్నామా?" అని అడిగాడు. రావణునికూడా రాముడు విడనాడడు. గౌరవాభిమానాలతో విభీషణుడు రాముని శిబిరంలో చేర్చుకోబడ్డాడు.

"అదేవిధంగా సర్వోదయ ఆశయ సాధనకుకూడా యోగ్యతలు, లోపాలు గమనించకుండా అందరికీ అవకాశ మివ్వబడగలదు. కార్యకర్తల పూర్వ వృత్తాంతాలతో పనిలేదు. సర్వోదయ లక్ష్యం, అహింసా ధర్మం యిదే. శ్రీ కృష్ణభగవానుడు అర్జునునికిచ్చిన అభయం యిదికాదా?'' అని రాజాజీ హెచ్చరిక చేస్తున్నారు. ఈ అభయమే జగత్తుకు జీవం, జ్యోతి.

కార్యకర్తల పాత్ర

భూముల దానాలు తన పేర చేయబడుతున్నప్పటికీ భూదానోద్యమానికి తానొక చిహ్నమాత్రుడనేననీ, ఇందుకు సంబంధించిన శ్రమతో కూడిన పనినంతను కార్యకర్తలే నిర్వహిస్తున్నారనీ, భూములను సంపాదించడానికి నిజానికి ఈ మధ్య తాను చేయవలసిన పని ఏమీ వుండడంలేదనీ కార్యకర్తలను ఉద్దేశించి ఉపన్యసిస్తూ వినోబాజీ విశదం చేశారు. ప్రతిప్రాంత భాషలోను ఉపన్యసించడంగాని, ప్రతిగ్రామానికి వెళ్ళడంగాని ఆయనకు సాధ్యం కాకపోవడం కూడా ఇందుకు మరింతగా తోడ్పడుతున్నది. అందుచేత ఆయన పూర్తిగా భూదానోద్యమ కార్యకర్తలపై ఆధారపడవలసి వున్నది. ఆయన చేతులు, కాళ్ళు వారే; దుబాసులు వారే. అంతేకాదు. వారిపైనే ఆయన తన ఆశలన్నింటిని కేంద్రీకరించారు. పైగా, ఇట్టి మహా స్థిరమైన ఉద్యమాలు వ్యక్తులు నిర్వహించగలిగినవి కావనీ, కార్యకర్తలలో ఉత్సాహోత్సాహాలను కల్పించడమే వారి పని అనీ కూడా ఆయన స్పష్టంచేశారు.

జనశక్తే రాజశక్తి

"మనం ఒకప్పుడు మొగల్ పాదుషాలచే పరిపాలించబడ్డాం, తరవాత బ్రిటిష్‌వారిచే పరిపాలించబడ్డాం; అలాగే ఇప్పుడు మనలను కాంగ్రెస్ పరిపాలిస్తున్నది" అని ఇటీవల చాలామంది యథాలాపంగా అంటూ వుండడం పరిపాటి అయిపోయింది. ఈ మూడు పరిపాలనలకు ఆట్టే వ్యత్యాస మేమీ లేదని ఇట్టివారి అభిప్రాయం. ఇట్టి అసంగతపు అభిప్రాయాలకు తావీయవలదని హెచ్చరిస్తూ వినోబాజీ ప్రస్తుతం మనదేశ పరిపాలన ఏ విధంగా ప్రజా పరిపాలన అయినదీ స్పష్టీకరించారు. అందుచేత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వారిపై ఏ విషయం బలవంతంగా రుద్దబడబోదు; అందుకు ఏమాత్రం అవకాశం లేదుకూడా. రెండవది, ప్రజలనుంచి భూములను ఒత్తిడిపెట్టి సంపాదించాలనే ఉద్దేశం భూదానోద్యమానికిగాని, వినోబాజీకిగాని ఎంతమాత్రం లేదని ప్రజలందరకు స్పష్టం చేయబడవలసివున్నది. కాగా, తమకు గల భూములను తమ గ్రామాలలో భూములు లేనివారికి స్వచ్ఛందంగా, పూర్తి సద్భావంతో పరస్పరం సంప్రతించుకున్న మీదటనే పంచిపెట్టవలసిందిగా ఆయన ప్రజలను కోరుతున్నారు. ఈ విధంగా గ్రామాలలో ప్రభుత్వ రాజ్యాన్ని కాక గ్రామరాజ్యాన్ని స్థాపించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నిటికంటె ముఖ్యమైన విషయం మరొకటి వున్నది, నిజానికి తాను ఎక్కువగా ఆందోళన చెందుతున్నది భూ సమస్యనుగురించికాదనీ, తమసమస్యలను పరస్పరం సామరస్యపూర్వక సంప్రతింపుల ద్వారా తామే స్వయంగా పరిష్కరించుకొనగల ఆత్మ విశ్వాసాన్ని, స్వశక్తిపై ఆధారపడగల దిట్టతనాన్ని ప్రజలలో కల్పించాలని తాను ఆత్రపడుతున్నాననీ ఆయన స్పష్టం చేశారు. ఈ ఆశయం ఫలసిద్ధి నందడానికి భూదానోద్యమం ఒక సాధనం మాత్రమేనని వివరించారు. ఈఆశయసిద్ధికి రాజశక్తిగాని, ప్రభుత్వాధికారంగాని తోడ్పడజాలదు. అందుకు జనశక్తి అనబడే ప్రజాధికారం ఒక్కటే సమర్థమైనట్టిది. గ్రామరాజ్యాన్ని సంస్థాపించడం నేడు ప్రభుత్వాధికారానికి మించినపని అని ఆయన అన్నారు. రక్తపాతయుక్తమైన విప్లవంద్వారాగాని, అట్టి విప్లవం తరువాత అధికారంలోనికి వచ్చే ప్రభుత్వంద్వారాగాని ఈ పని సాధ్యం కావచ్చునని చాలామంది భావిస్తారు. కాని, భూదానోద్యమం అనే దౌర్జన్యరహితమైన విప్లవంద్వారా అది సాధ్యమేనని యిప్పుడు స్పష్టంగా నిరూపించబడింది. ప్రస్తుతప్రభుత్వం భూస్వామ్యానికి గరిష్ఠప్రమాణాలను తప్పక నిర్ణయించగలదు. ఆంధ్రదేశంలోని కమ్యూనిస్టు మిత్రులే ఒక్కొక్క వ్యక్తికి 20 ఎకరాల మాగాణి భూమి వుండవచ్చునని గరిష్ఠ ప్రమాణం నిర్ణయించబడాలని వాదించడం ఆయనకు అమిత ఆశ్చర్యం కలిగించింది. భూమి సమస్యా పరిష్కారానికి గరిష్ఠ ప్రమాణాల నిర్ణయం ఎంతమాత్రం ఉపకరించబోదనీ, ఎట్టి శాసనాలు తమను బాధించడానికి వీలులేకుండా తమ భూములను నిలుపుకొనడానికి భూస్వాములు తగినంత విజ్ఞతను, దూరదృష్టిని ప్రదర్శించ లేకపోరనీ వినోబాజీ వివరించారు. హైదరాబాద్‌లోను, ఇంకా దేశంలో ఇతర ప్రాంతాలలోను ఇది వాస్తవంగా జరిగింది కూడా. ఒకవేళ గరిష్ఠ ప్రమాణాలు సమర్థంగా పనిచేయగలవని అనుకొన్నప్పటికీ, అందువల్ల భూములు లేనివారికి పంచడానికి చాలినన్ని భూములు విడుదల కాబోవు. బెంగాల్‌లో భూములు లేనివారికి పంచడానికి ఇరవై, ఇరవైఆయిదు లక్షల ఎకరాల భూమి అవసరం కాగా, భూస్వామ్యానికి గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించడంవల్ల అందుకు లభించే భూములు నాలుగు లక్షల ఎకరాల కంటె లేవని బెంగాల్ ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వాలను విమర్శించడం వినోబా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. రాజశక్తి విఫలమైన చోట జనశక్తి జయప్రదం కాగలదని ఉద్ఘాటించడమే ఆయన అభిప్రాయమై వున్నది.

అమృతసర్ కాంగ్రెసు మహాసభ

మూడు వారాలు వాయిదాపడగల సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—అమృతసర్‌లో జనవరి రెండోవారంలో జరగవలసి వున్న భారత జాతీయ కాంగ్రెసు 61 వ సమావేశం ఇటీవల సంభవించిన వరదల కారణంగా మూడు వారాలపాటు వాయిదా పడగల సూచనలు కానవస్తున్నవి.

నేడు ప్రధాని నెహ్రూను కలుసుకున్న పంజాబు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు కాంగ్రెసు మహాసభలను వాయిదా వేయడానికి ప్రధాని నెహ్రూకు అభ్యంతరంలేదని, అయితే ఈ సంగతి వర్కింగ్ కమిటీ చర్చించవలసివుందని ఆయన అభిప్రాయపడుతున్నాడని అన్నారు.

నవంబరు 8, 9 తేదీలలో జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ సంగతి చర్చకు రాగలదు.

పంజాబ్ కాంగ్రెసు అధ్యక్షుడు ముసాఫిర్ ఫిబ్రవరి మొదటివారంలో మహాసభ జరగడం మంచిదని తన అభిప్రాయంగా చెప్పారు.

నవంబరు 11 వ తేదీన ప్రధాని నెహ్రూ అమృతసర్ వెళ్ళి, వరదల ఫలితంగా కాంగ్రెస్ మహాసభ జరుగనున్న ప్రాంతానికి సంభవించిన ప్రమాదాన్ని పరిశీలిస్తారు.

పంజాబ్ అభివృద్ధి శాఖామంత్రి కైరాన్ కూడా ప్రధాని నెహ్రూను కలుసుకొని అమృతసర్ పట్టణాన్ని సమగ్రమైన ఒక పథకం ప్రకారం నిర్మించవచ్చునని సూచించారు.

ద్వితీయ ప్రణాళికలో అస్సాం రాష్ట్రానికి మరొక 40 కోట్ల రూపాయలను కేటాయించవలసిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని అస్సాం ప్రభుత్వం కోరిందని తెలుస్తున్నది.

నాగపర్వత ప్రాంతాలలో ఇటీవల జరిగిన దొమ్మీలతో సంబంధం కలిగివున్నారని అనుమానించబడుతున్న నాగజాతివారు పలుగురు అరెస్టు గావించబడినారు.

శ్రద్ధాంజలి



విజయవాడలోని విజాయ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టరు, భూస్వామి అయిన శ్రీ పిడికిటి రామకోటయ్య, 55-వ యేట తన భార్యను, ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను దుఃఖసాగరమున ముంచి ఆకస్మికముగా 12-10-55 తేదీన మమ్ము వదిలి, పరలోక గతులైనారు. కర్మాంతరాల తుది రోజు 26-10-55. ఆయనఆత్మకు శాంతికలుగుగాక!

విజాయ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లు, సిబ్బంది, ఆయన ముగ్గురు కుమారులు వెంకటేశ్వరరావు, విజయకుమార్, జానకిరామయ్య గార్లచే ప్రకటించబడింది.

డీసెల్ ట్రాక్టర్



ఇవే కాకుండ ఒక యేడు గ్యారంటీ ఉచితపు సర్వీసు

జయమ్స్ ఇంజనీరింగ్ కంపెని
26, ఎర్రబాలు శెట్టి వీధి, మద్రాసు-1.
బ్రాంచీలు: కోయంబత్తూరు అండ్ బెంగళూరు.

గ్రహస్థితి: వృషభంలో కేతువు; సింహంలో గురుడు; కన్యలో శుక్ర, బుధులు, తులలో సూర్య, శుక్ర, శనులు; వృశ్చికంలో రాహువు; చంద్రుడు ధనుర్మకర, కుంభ మీనాలలో.

బంగారం ధర 24, 25 తేదీలలో పెరుగుతుంది.

వేరుశెనగ పప్పు, నూనె ధరలు 26, 27, 28 తేదీలలో పెరిగే అవకాశాలున్నవి.

మేషం: [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]

ఈ వారం కుటుంబంలో అకస్మాత్తుగా కొన్ని చిక్కులు ఏర్పడుతవి. డబ్బు మొదలయిన కారణాలవల్ల ఒకరికీ, యింకొకరికీ వివాదాలు వస్తవి. అనారోగ్యాలు చేస్తవి. ఈ కారణాల వల్లనే మీ మనశ్శాంతి చెడుతుంది. ఈ పరిస్థితిలో మీ ఆరోగ్యం కూడా, కొంత తగ్గే అవకాశాలున్నవి. ఇంతకుముందు, మీకు పరమ ఆప్తులవలె కనబడి, మీవల్ల తమ పనులు గట్టెక్కించుకొన్నవారు కొందరు యిప్పుడు మీకు సహాయపడరు సరికదా, యింకా పైపెచ్చు, మీకు విరోధులుగాకూడా నడుచుకొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో లోగడ వున్నంత అనుకూల పరిస్థితి వుండదు. ప్రభుత్వ స్థానాలలో నడుస్తూ ఉన్నవ్యవహారాలు అనుకూలం అయ్యేటట్లు కనబడుతవి. 27, 28, 29 తేదీలలో ధనవ్యయం; త్రిప్పట; అన్ని పనులకు ఆటంకాలు.

వృషభం: [కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

ఇప్పుడు మీరు బుద్ధిసూక్ష్మతవల్ల ఎవరి వల్ల ఏపనులు ఎట్లా నెరవేరుతవో, గ్రహించి

మీప్రాముఖ్యంకోసం, పట్టుదల కోసం పెనగులాడకుండా,పనులు నెరవేరేటట్లు చూచుకొనడం అవసరం. వృత్తి, వ్యాపారాలలో, ప్రస్తుతం రూపాయ రాబడి మూడు రూపాయలు పోబడిగా కనబడుతుంది. కాని, యీ వారంలో మీ చేతికి వచ్చే కొన్ని మంచి అవకాశాల బలం వల్ల కొద్ది కాలం తరువాత, తృప్తికరంగా లాభం సంపాదించుకోటానికి వీలుకలుగుతుంది ఈ వారంలో శుభ, పుణ్యకార్యాలు పెద్ద ఖర్చులతో పూర్తి అవుతవి. యంత్రశాలలు ప్రారంభించడం వంటి పనులు నెరవేరుతవి. ఈ సందర్భంలో ఒక రిద్దరు యోగ్యులు మీకు సహాయం వస్తారు. వ్యవహారాలను చల్లార్చటం మంచిది. 24, 25 తేదీలలో సజ్జన సహవాసం; చిన్న ప్రయాణాలు;మంచి గోష్ఠి.

తంతి: 'AZEEZBEED' ఫోను: 222

వెల్లూరు 1900 సం॥ నుంచి ప్రసిద్ధి చెందిన మా 4 గుఱ్ఱముల బ్రాండు బీడీలు - సిగారులనే వాడండి.



1940 ట్రేడ్ మార్కు చట్టం ప్రకారం ట్రేడ్ మార్కు రిజిష్టరయినది.
నెం. 153024
తయారుచేయువారు:
కె. అబ్దుల్ అజీజ్ సాహెబ్ అండ్ సన్స్
వెల్లూరు (N. A.)

శూలహరిణి
అన్నిరకాల కడుపు నొప్పులకు

పై వ్యాధి యెన్ని సంవత్సరముల నుంచి యున్ననూ యే వయస్సులో యున్ననూ యెంత సోడా పుచ్చు సేవించి యున్ననూ ఆపరేషన్ లేకుండానూ సలహాతో బాగుచేసుకోండి. ప్రఖ్యాతి గాంచిన శూలహరిణి విషయం కొత్తగా చెప్పవలసిన పనిలేదు. 15 రోజులకు సరిపడు ఔషధం రు. 20/-; రు. 5/-లు ముందుగా అడ్వాన్సు పంపవలెను.
అనుభవ వైద్యశాల వెల్లూరు.
బ్రాంచి: 177, గోవిందప్పనాయకన్ వీధి, మద్రాసు.

తారాబలం-చంద్రబలం

1955 అక్టోబర్ 23 వ తేదీ ఆదివారంనుంచి అక్టోబర్ 29 వ తేదీ శనివారంవరకు

మిథునం: [మృగశిర 3, 4 పా. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

గ్రహబలం అనుకూలంగానే ఉంది. సుఖానికీ, హోదాకు లోటు వుండదు. కాని, మీకు స్వభావతః ఎప్పటి కప్పుడు, ప్రాణకు మించిన బరువు బాధ్యతలను, పైన వేసుకొని, పాట్లాడడంవల్ల మీ బుద్ధికి విశ్రాంతి దొరకదు.



ఈ వారం చివర రోజులలో అధికారులవల్ల మీ వృత్తి, ఉద్యోగాలలో, వృద్ధిరాగల సూచనలు కనబడుతవి; పదిమంది పలుకుబడికు ఏర్పడుతుంది. ఈ బలంతోనే, కొద్ది రోజులలో బాధ్యతగల శుభకార్యాలను నెరవేర్చ గలుగుతారు. ఇళ్లు, పొలాలను, పెంపుచేయడానికి, వాటివల్ల వచ్చే రాబడిని పెంపుచేయడానికి గ్రహబలం సహాయపడుతుంది. వారం ఆరంభంలో అనారోగ్యం, దొంగల ఉపద్రవం ఏర్పడకుండా, వీలయినట్లు జాగ్రత్త వహించడం మంచిది. ఈవారం పుణ్యకార్యాల నిమిత్తం, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. 26, 27 తేదీలలో రక్తదోషంవల్ల అనారోగ్యం; బంధువులతో వివాదాలు; లాభవార్తలు.

కర్కాటకం: [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]

ఈ వారం డబ్బు సంబంధమైన అనుకూలత బాగా వుంటుంది. చాలా కాలంనుంచి



యితరుల చేతిలో చిక్కుకొని వుంది. మీ చేతికి రాకుండా వుంటూఉన్న ఒక మొత్తం యీ వారం మీ చేతికి సునాయాసంగా వస్తుంది. ఒక చిక్కు వ్యవహారం, అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనుకొన్న దానికన్నా, యెక్కువ ఖర్చుతో, పుణ్య శుభ, కార్యాలు నెరవేరుతవి. ఈ వారంఅంతా, దైవ ప్రసంగాలతో కాలంగడుస్తుంది. చేసే వృత్తిలో, శ్రమ, బాధ్యత ఎక్కువగా ఉంటవి అయితే. అందుకు తగిన, లాభంకూడా కనబడుతుంది. ఈ వారం మధ్యలో, దూరపు ప్రయాణం చేయటం జరుగుతుంది. ఆరోగ్యం బాగుండదు. 27, 28 తేదీలలో, కార్యానుకూలత; ప్రయాణాలు; గౌరవం.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా)

గత వారం కుటుంబంలో ఏర్పడిన చిక్కులు. ఆప్తులను గురించిన చింత ఈ వారం



కొంతవరకు తగ్గుతవి. కాని, పూర్తిగా విశ్రాంతి ఏర్పడదు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా యీ సమయంలో జరుగుతవి. వస్తు వాహనాలను, స్థిరాస్తిని వృద్ధి చేసుకొన గలుగుతారు. కోర్టు కచేరీ వ్యవహారాలలో, ఈ వారం ఏమీ అనుకూల సూచనలు కనబడవు; యీ సంబంధంలో ఒకటికి నాలుగు రెట్లు డబ్బు ఖర్చు అవుతుంది; త్రిప్పట కూడా ఎక్కువే. శరీరారోగ్యం లోగడకన్నా అభివృద్ధి అవుతున్నట్లు తెలుస్తుంది. బంధువుల, మిత్రుల రాకపోకలు, యీ వారం యెక్కువ వ్యాపార ఉద్యోగాలలో దగ్గరలో స్థాన చలనాలు వచ్చే సూచనలు ఈ వారం తెలుస్తవి. పై అధికారులవల్ల, కింది నౌకర్లవల్ల అశాంతి కలుగుతుంది. పాడి పశువుల మూలకంగా ధనహాని యేర్పడుతుంది. 25, 26 తేదీలలో ఉత్సాహంతో విజయం; సంఘ గౌరవం; రావలసిన డబ్బును గురించి వివాదాలు.

కన్య: [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]

ఈ వారం కూడా మీరు మీ మనస్సును ఎంత నిబ్బరంగా వుంచుకోగలిగితే, అంత సుఖంగా వుండగలుగుతారు; లేకపోతే, చిక్కులు, అంతులేకుండా పెరిగిపోతవి. దైవము,



బంధువుల రూపంలోను, శత్రువుల రూపంలోను, అధికారుల రూపంలోను వచ్చి,మిమ్ములను పరీక్షచేసే కాలమిది. ఆప్తులు కొందరు తమ బాధ్యతలను, భారాన్ని మీపైన వదలివేసి మిమ్ములను వేధిస్తారు. స్థిరాస్తి, పున్మడి లావాదేవీల వంటి సందర్భాలలో శత్రువులు ఏర్పడుతారు; అధికారుల ద్వారా కూడా అశాంతి ఏర్పడుతుంది. సంబంధం లేకపోయినా ఎవరికో ఒకరికి సంజాయిషీ, సమాధానం చెప్పుకోవలసివస్తుంది. ఉద్యోగ వృత్తులలో కొంచెం కుదురుబాటు వచ్చే సూచనలు కనబడుతవి. 28, 29 తేదీలలో పుణ్యక్షేత్ర దర్శనం; డబ్బు యిబ్బంది; భయం.

తుల: [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ 1, 2, 3 పా.]

చాలా కాలంనుంచి మిమ్ములను పట్టుకొని వున్న మందకొడితనం, అలసట క్రమంగా



తొలిగిపోతవి; మీ అలసటవల్ల గత కొన్ని నెలలలో మీరు పడిన నష్టాలు యిబ్బందులు ఇప్పుడు ఒక్కసారిగా మీ మనస్సును ఆవేదన పెట్టుతవి. అందువల్ల మీరు మీ కార్యక్రమాలలో చురుకుదనంతో ప్రవేశించటానికి పూనుకొంటారు. అందువల్ల లోగడ చికాకులో పడివున్న వ్యవహారాలు, నష్టగిలి పోయిన డబ్బు రాబడి తిరిగి తృప్తికరంగా, అనుకూలంగా మారటం ఆరంభం అవుతుంది. మీ బాధ్యతలు, మీ కర్తవ్యం మీరు గుర్తించ గలుగుతారు. వృత్తి వ్యాపారాలలో యీ వారం కొద్దిపాటి అభివృద్ధికి సూచనలు కనబడుతవి. ఆరోగ్యం లోగడకన్నా బాగుంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతవి. 27, 28 తేదీలలో స్థిరాస్తి క్రయ విక్రయాలలో అనుకూల సూచనలు; గాయాలు; ఖర్చులు.

వృశ్చికం: [విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ.]

మీరు చేస్తూవున్న పెద్ద ఆలోచనలు కార్యరూపం పొందడానికి, అవసరమైన మనుష్య

సహాయం కనబడుతుంది. అయితే. యీ కొద్దిపాటి సహాయంతోనే, మీ ఆలోచనలు అన్నీ పూర్తిగా గట్టెక్కుతవి అని అనుకోవద్దు. ఇది ప్రారంభ అనుకూల సూచనమాత్రమే. వృత్తి, వ్యాపార ప్రయత్నాలలో యీ సమయంలో, ఇంకా కొంతకాలందాకా, మీ చేతినుంచి డబ్బు ఖర్చు పెట్టడం, శ్రమపడటం జరుగుతూ వుంటుంది. ఈ సంబంధంలో అధికారులవల్ల నెరవేరవలసిన పనుల విషయంలో త్రిప్పట ఎక్కువ అయినప్పటికీ, తొందరగా ఆ పనులు ఒక ఒడ్డుపట్టవు, కోర్టు వ్యవహారాలలో అనుకూల వార్తలు వినగలుగుతారు. అందువల్ల, కొంత విలువగల ధనం లభించేటట్లు తెలుస్తుంది మీ కష్టసుఖాలను, యోచించకుండా కొందరు మీ పైన పెద్ద బాధ్యతలు మోపుతారు, 23, 24 తేదీలలో అనారోగ్యం; కలహాలు; డబ్బు రాబడి.

ధనుస్సు: [మూల, పూర్వాషాఢ. ఉత్తరాషాఢ 1 పా.]

ఈ వారం మొదటి సగంకన్నా రెండవ సగం కొంతవరకు అనుకూలంగా వుంటుంది. మొదటి సగంలో మీ



మనస్సుకు అశాంతి ఎక్కువగావుంటుంది. కావలసిన బంధువులను గురించిన వార్తలు మీకు చింత కలిగించవచ్చు. డబ్బు విషయం కూడా, చిక్కుగానే వుంటుంది. స్థిరాస్తి వృద్ధి, మార్పు మొదలయిన సందర్భాలలో మీరు చేస్తున్న ప్రయత్నాలు అనుకూలం అయ్యేటట్లు కనబడుతూవుండగా స్వార్థపరులైన కొందరివల్ల వాటికి అడ్డుపుల్లలు పడుతవి. అయితే, అంతమాత్రంతో మీ ప్రయత్నాలు వికలం అయిపోవు. తిరిగి వాటిని కూడదీసుకోటానికి కొంత ఆలస్యంపట్టుతుంది. గౌరవం పెరుగుతుంది. వుద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కనపడే కాలమిది. పదిమందిమీద పలుకుబడి ఏర్పడుతుంది. ఈ వారం చివర ముఖ్యమైన దూరప్రయాణం చేస్తారు. 28, 29 తేదీలలో ధనహాని; నౌకర్ల వంటి వారివల్ల ఇబ్బందులు; వృత్తిలో అనుకూల వార్తలు.

మకరం: [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2, పా.]

అనారోగ్యంతో, అసౌఖ్యంతో దూరపు ప్రయాణాలు చేయవలసివస్తుంది. ఈ వారం

ఇతరుల వద్ద నుంచి రావలసి వున్న డబ్బు రాదు, కాని, పెద్ద ఖర్చులు మాత్రం ఎదురు చూస్తూ వుంటవి. నిలకడగా ఆదాయం వచ్చే పనులను కొన్నిటిని చేసుకొన గలుగుతారు. వుంటూ వున్న రాబడి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో క్రమతగ్గి- సుఖమూ, గౌరవమూ ఎక్కువ అవుతూ, స్థానం మార్పువస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆలోచనలకు, ఆశలకు ఒక మితి, హద్దుపెట్టుకొనడం అవసరం లేకపోతే, మీ మనస్సులో సదా అశాంతి కుదురుకొని వుంటుంది. ఇందువల్ల సాఫీగా జరగవలసిన పనులలో పొరపాట్లుచేసి, లేనిపోని చిక్కులను, కొనితెచ్చుకొనడం జరుగుతుంది. స్థిరాస్తిని వృద్ధిచేసుకొని, దానివల్ల వలసినంత ఎక్కువ లాభ ప్రయోజనం పొందటానికి ఇది అనుకూలకాలం. శుభకార్యాలు అనుకూల మయేటట్లు కనబడుతుంది. 23, 24 తేదీలలో ప్రయాణాలు; కుటుంబంలో చికాకులు; లౌకిక వ్యవహారాలలో గౌరవవృద్ధి.

కుంభం: [ధనిష్ఠ 3, 4, పా. శతభిషం, పూ. భా. 1, 2, 3 పా.]

చాలారోజులనుంచి పడుతూవున్న కష్టనష్టాలు తగ్గిపోయి, మనస్సుకు శాంతి ఏర్పడే



రోజులు వస్తున్నవి. ఈ సూచనలు, ఈ వారంనుంచి కొంత తేటగా కనబడుతవి. వృత్తి, వ్యాపారాలలో మీకు సహాయభూతులుగా వుండగలవారి స్నేహం ఏర్పడుతుంది. డబ్బు సహాయంచేసే భాగస్తులు దొరుకుతారు, ఇతరుల చేతినుంచి మీరు మీచేతికి వస్తుంది అని ఎదురుచూస్తూవున్న డబ్బు మీ చేతికి రావడానికి యింకా కొంత ఆలస్యం జరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. మంచి మాటలతో తమ పనులను ఒడ్డెక్కించుకొని పోయే కపటమిత్రులు దగ్గర చేరుతారు. స్థిరాస్తిని పెంపు చేసుకొనడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యవహారాలలోని చిక్కులు తొలగిపోతవి. ఈ వారం రెండవ భాగంలో చికాకులతో ప్రయాణాలు చేస్తారు, 24, 25 తేదీలలో డబ్బు రాబడి; సంతోష ప్రయాణాలు.

మీనం: [పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి]

కుటుంబంలో శాంతి, సౌఖ్యం తక్కువ, ఎవరో ఒకరు అనారోగ్యంతో వుంటూ వుండడం, విపరీతంగా



డబ్బు ఖర్చు అయినా కూడా ఎవరికి సౌఖ్యం గానీ, తృప్తి గానీ కనబడకపోవటం జరుగుతుంది. స్థిరాస్తి విషయంలో వుంటూ వచ్చిన పెద్ద చిక్కులు, పేచీలు తగ్గుతవి. దండగ ప్రయాణాలు కూడా తగ్గుతవి. వృత్తి, వ్యాపారాలలో కొంత అభివృద్ధికి అవకాశాలు కనబడుతవి. కోర్టు కచేరీ వ్యవహారాలలో రాజీ పరిష్కారం జరుగుతుంది. ఇందువల్ల చాలా నష్టకష్టాలు తొలగుతవి. పెద్ద ఖర్చులతో నెరవేరవలసిన శుభకార్యాలు కలిసిరాగల అవకాశాలు కన్పడుతవి. 25, 26 తేదీలలో మోసపోవటం; పెద్ద ఖర్చులు; సంఘంలో పున్నత గౌరవం.

—శ్రీ పోతూరి సుబ్బరాయశాస్త్రి,
147, మింట్ స్ట్రీట్, మద్రాసు-1.

'శ్రీ 420' చిత్రంలో రాజకపూర్ నర్గిస్

"శ్రీ 420"

హిందీ చలనచిత్ర రంగంలో అశేష ప్రజాదరణ పొందిన నటుడు, దర్శకుడు, నిర్మాత శ్రీ రాజ్ కపూర్. నటి నర్గిస్ లు నటించిన ఆర్. కె. ప్రొడక్షన్స్ వారి "శ్రీ 420" హిందీ చిత్రం ఈనెల 20 వ తేదీని మద్రాసు ప్లేజా టాకీస్ లో ప్రివ్యూ యివ్వబడింది.

సంగ్రహంగా చిత్రం కథ యిది:

అలహాబాద్ నుంచి రాజకుమార్ అనే యువకుడు నౌకరీ సంపాదించుకొనడం కోసం బొంబాయికి బయలుదేరి వెడతాడు.

అతని నిజాయితీకి కాలేజీ అధికారులు యిచ్చిన ఒక బంగారు పతకం, బి. ఏ. పట్టా- ఇవే అతని ఆస్తి. ఈ రెండింటికీ బొంబాయి నగరంలో విలువ అవకాశంలేదనీ, "శ్రీ 420" వలె సంఘ సంస్కర్తలమని చెప్పుకుంటూ దొంగమార్కెట్ వ్యాపారంవంటివి సాగించే వారే చెలామణీఅయి, భాగ్యభోగాలతో తులతూగుతూ వుంటారనీ త్వరలోనే గ్రహిస్తాడు.

రోడ్డుప్రక్కనే పళ్ళు అమ్ముకుని, బిచ్చమెత్తుకొని, కూలినాలి పనులతో కాలం గడిపే వారు అతని నాదరిస్తారు కాని. ఏం సహాయం చెయ్యగలరు?

ఈ స్థితిలో విద్యఅనే అమ్మాయి (నర్గిస్) తటస్థపడుతుంది. ఆమెతండ్రి దుర్బలుడుకాగా ఆమె స్వయంగా ఒక చిన్నబడిని నడుపుతూ వుంటుంది. ఆమెను రాజకుమార్ ప్రేమిస్తాడు. ఒక లాండ్రీలో పని సంపాదిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని, పిల్లలు పాపలు పుడితే ఎంతో కులాసాగా వుండాలని ఏవేవో కలలు కంటాడు. కాని ఆకలి తీరని నౌకరీ డబ్బులతో యీ ఆశలు ఫలించడం కల్ల అని నిర్ణయించుకొని జూటకం, మోసం, త్రాగుడు, జూదం వృత్తిగాగల సేట్ సోనాచంద్ ధర్మానంద్ (నీమో) తోను, మాయ అనే నర్తకితోను వారి సహచరులతోను కలిసిపోయి—తాను కూడా వీటికి ఒడిగట్టి విలాస జీవనంలో పడిపోతాడు.

అయితే అతని హృదయంలో విద్యకు స్థానం యింకా వుంది, సేట్ ధర్మానంద్ సాగించిన దొంగ వ్యాపారంలో బాధ్యత అంతా రాజకుమార్ పై త్రోసివేయడంతో నిజం గ్రహించి. పశ్చాత్తాపతప్తుడై తుదకు విద్య దగ్గరకు చేరుకొంటాడు.

ప్రముఖ రచయిత క్వాజా అహమ్మద్ అబ్బాస్ వ్రాసిన ఈ కథను సహజంగా హాస్య ధోరణిలో అభినయానికి ప్రసిద్ధి పొందిన రాజకపూర్ హృద్యంగా చిత్రించి, తాను చాలా చాలా గొప్పగా నటించాడు.

విద్యగా నర్గిస్ ఎంతో చక్కగా నటించింది. విలాసినిగా నదీరా అభినయం బాగుంది. సేట్ ధర్మానంద్ గా నీమో మంచి ప్రతిభ ప్రదర్శించాడు.

లతామంగేష్కర్, ముకేష్, రఫీ, ఆశాభాన్ స్లే, మన్నాడేల ప్లేబాక్ పాటలు, శంకర్ జైకిషన్ ల సంగీతం బాగున్నాయి.

ముఖ్యంగా రాధు కర్మకార్ ఫొటోగ్రఫీ అద్భుతంగా వుంది.

నవ్వు పుట్టించే సంఘటనలతో ప్రారంభమై, పోనుపోను హృదయాన్ని వికలం చేసి, సానుభూతి, సానుతాపం కలిగిస్తూ, చివరకు సుఖాంతంగా ముగిసే యీ కథ అత్యంతరసవంతమైన వినోదాత్మక చిత్రంగా నిర్మించడంలో రాజకపూరు చూపిన ప్రతిభ ప్రశంసనీయం.

ప్రివ్యూకు పెక్కు మంది దాక్షిణాత్య, ఆంధ్ర నటీనటులు వచ్చారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. వి. రాజమన్నార్ గారికి నర్గిస్, రాజకపూర్ లు పరిచయం చెయ్యబడ్డారు. ఆయన ఉభయులను అభినందించారు.

—రాధాకృష్ణ.

ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సమస

రచన
శ్రీ పి. వి. సుందరవరదులు

ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు బయటపడ్డంతో, ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సమస్యను నూతన దృక్పథంతో పరిశీలింపవలసివచ్చింది. రాష్ట్ర సరిహద్దులు ఒక్క భాషా ప్రాతిపదిక మీదనేగాక ఆర్థిక, రాజకీయ పరిపాలనా సమస్యల సంకలనాది దృష్టితో పరిశీలించాలని కమిషన్ సిఫారసు.

ఇతర రాష్ట్రాల స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో కమిషన్ చూపిన విజ్ఞత ఆంధ్ర రాష్ట్ర సమగ్రస్వరూపాన్ని నిరూపించడంలో చూపించలేకపోయింది. ఇందుకు ఆంధ్రుల స్వయంకృతాపరాధమే చాలవరకు కారణమని చెప్పకతప్పదు. చెన్నపట్టణం విషయంలోను, చెంగల్పట్టు, ఉత్తరార్కాడు, సేలంజిల్లాలలోని ఆంధ్ర ప్రాంతాల విషయంలోను తమ హక్కులను కాపాడుకొనడానికి ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర నాయకులు చాలినంత పట్టుదల, శ్రద్ధ చూపలేదనడానికి ఫజల్ అలీ కమిషన్ రిపోర్టులోనే ప్రబల నిదర్శనాలు కానవస్తున్నవి. కాకున్న, చిత్తూరు మండలం దాటి చెంగల్పట్టు ఉత్తర ఆర్కాడు, సేలం వగైరా ప్రాంతాలకు సహితం ఆంధ్రరాష్ట్ర సరిహద్దు వ్యాపింపవలసివుండగా,చిత్తూరుమండలంలోని చిత్తూరు, పుత్తూరు, తిరుత్తణి ప్రాంతాలలో తమిళులకుగల హక్కు బాధ్యతను విదారించగలమని ఆంధ్ర ప్రభుత్వం కమిషన్ కు సమర్పించిన నివేదికలో పేర్కొనే దుర్దశ ప్రాప్తించి వుండదు.

ఇతర రాష్ట్రాల సరిహద్దులను సూచించడంలో నూటికి 75 వంతుల మంది ఇతర భాషలవారున్నను పరిపాలనా సౌష్ఠవ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ ప్రాంతాలు మైనారిటీ భాషా ప్రాంతాలుగానే పరిగణించిన ఫజల్ అలీ కమిషన్ చిత్తూరు మండలం విషయంలో మాత్రం ఆంధ్ర, మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాల సంప్రతింపుల సఫలంకాగలవని ఆశించునంతటి పరిస్థితులను ఆంధ్రప్రభుత్వమే తెచ్చిపెట్టుకొనిన దనడంలో సందేహంలేదు.

అలనాడు పార్లమెంటులో శ్రీ నెహ్రూ చిత్తూరు మండలం నిర్వివాద ఆంధ్ర ప్రాంతమని నిర్వచించారు. దార్ కమిషన్ విచారణ సందర్భంలో చిత్తూరుజిల్లాలో తమిళ ప్రాంతం వున్నదన్న వాదాన్ని అంగీకరించలేదు. జె. వి. పి. కమిటీ కాలంలో ఈ వివాదంలేదు. అట్లగుట ఆంధ్రప్రభుత్వం ఈ నాడు, ఫజల్ అలీ కమీషన్ రిపోర్టు తుది స్వరూపం పొందుతున్న ముఖ్యఘట్టంలో మద్రాసు ప్రభుత్వం ప్రయోగించిన ఉపాయాలకు లోబడి చిత్తూరు జిల్లాలో తమిళులకేమో హక్కుయున్నదనే అపోహను కలిగించే రాయబారాలు, సంప్రతింపులు జరుపుట రాజనీతిజ్ఞత కాజాలదు.

"ఆంధ్రులకు పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలో నుంచి రావలసిన ప్రాంతాలకై శ్రీ ప్రకాశం గారు ప్రారంభించిన ఆందోళనే సరిహద్దు సమస్యకు కారణం. కాని, పర్యవసానంలో మాత్రం ఆంధ్రరాష్ట్రంలో నుంచి మద్రాసు రాష్ట్రానికి కొన్ని భాగాలను కోల్పోవడమే జరుగుతున్నది. ఇంతవరకు ఈ సమస్య విషయంలో మన ప్రభుత్వం ప్రదర్శించిన రాజనీతి చాతుర్యం చాలక నవంబరులో ఈ విషయమై ఇరు ప్రభుత్వాలకు సంప్రతింపులు జరుగునని కోయంబత్తూరు నుండి శ్రీ సుబ్రహ్మణ్యంగారి ద్వారా ప్రకటన వచ్చింది. ఇది ఆంధ్రులలో కొంతవరకు అపోహలకు ఎడమిస్తున్నది. చెంగల్పట్టుజిల్లా ఆరుణానది ప్రావెడ్డు ప్రాంతంలో నాగలాపురం, పెన్నూరుపేట, సత్యవేడు, గుమ్మిడిపూడి ప్రాంతాలను, ఆర్కోణం, గుడియాత్తం, కృష్ణగిరి హోసూరు ప్రాంతాలలోని తెలుగు భాగాలను ఆంధ్ర రాష్ట్రానికి వదలివేయుటకు మద్రాస్ ప్రభుత్వం అంగీకరించినయెడల తిరుత్తణి తాలూకాలో తిరువాలంగాడు, పొకళాల ప్రాంతాలు, పళ్ళిపట్టుమున్న మైలార్వాద, నీలోత్పలపురం వగైరా, చిత్తూరు తాలూకాలో వళ్ళిమలై, మేల్పాడి, చిన్న నల్లిమలై గ్రామాలను మన మిచ్చివేయడానికి ఒప్పుకొనవచ్చు. అట్లుగాక మద్రాసుప్రభుత్వం సూచించిన చతుస్సూత్ర ప్రణాళిక ప్రకారమైనయెడల మనకు రాగల ప్రదేశములకంటె, పోగల ప్రదేశమే ఎక్కువగాన రాయబారాలు మానుకొనడమే శ్రేష్ఠం. అట్టి పరిస్థితులలో ఫజల్ అలీకమిషన్ చేసిన నిర్ణయమే శాశ్వతం కాగలదు.

ఫజల్ అలీ కమిషన్ నిర్వచించిన సూత్రం ప్రకారం చిత్తూరునుంచి తిరుత్తణికిపోగల దారిమార్గంలో వున్న పోలంగిపురాన్ని, పుటికాజలక్షేత్రము సైతం ఆంధ్రరాష్ట్రానికి చేరవలసివున్నది. తమిళులు పట్టు పట్టుచున్న తిరుత్తణి ఆ పేరుగల తాలూకాకు కేంద్రమగుటయేగాక, పరిసరములలోనున్న విశాల తెలుగు గ్రామాల వ్యాపార ఆర్థిక, రాజకీయ వ్యవహారాలకు ఆటపట్టు. తెలుగువారి సాంస్కృతిక సంప్రదాయాలకు జీవగడ్డ. అట్లగుట వచ్చిపోయే యాత్రికులలోను జీవనమును గడించుటకు వచ్చిన వ్యాపారుల, తదితరుల ప్రాబల్యంవలన నూటికి 58 మంది తమిళులు ఉన్నారనే చిన్నకారణంచేత దీనిని తమిళనాడులో కలుపవలయునన్నది ఫజల్అలీ కమిషన్. దేవికొళం, పీరమేడు, కోలారు, బెల్గాం, వగైరా ప్రాంతాల విషయంలో నిర్వచించిన సర్వజనాంగీకారయోగ్యమగు సరిహద్దు సూత్రాలకే ఇది ప్రత్యక్ష విరుద్ధం గాగలదు. కావున దక్షిణ సరిహద్దు సంఘంవారిచే రూపొందించబడిన పత్రసూత్రాలు అనుసరించతగినవి. అది సాధ్యం కానినాడు రాయబారానికి యింకా దిగజారిపోవడంలో అర్థంలేదు. ఆంధ్ర ప్రభుత్వం మెత్తదనం చూపినా, ఫజల్ అలీ కమిషన్ మాత్రం ఈ విషయంలో కొంత మార్గదర్శకంగానే ప్రవర్తించింది. "ఉభయత్రా అంగీకారం గానినాడు యిప్పుడు వాయా రాష్ట్రాలలోనున్న ప్రదేశాలు అక్కడే వుండదగును" అని కమిషన్ అన్న మాటలో గంభీరమైన భావ మిమిడి వున్నదనుటలో సందేహంలేదు.

మరొక విషయం: "రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు దక్షిణ సరిహద్దు సంఘంతోగాని, సరిహద్దులోనున్న ఇతర ప్రముఖులతోగాని సంప్రదించనేలేదు.

ఈ సమస్యను కొంతవరకు శ్రద్ధాసక్తులతో పరిశీలించిన శ్రీ కళావారు యింతవరకు ఈ విషయమై ఏమీ చెప్పలేదు. దక్షిణ సరిహద్దు విషయంలో విశేష పరిశ్రమ చేసిన శ్రీ ప్రకాశం పంతులుగారికి ఈ సంప్రతింపులలో ఎంత చోక్యం వుండబోవునదీ తెలియలేదు. మించిపోక మునుపే ఆంధ్ర నాయకులు ఈ విషయమై తగు పరిశీలన చేసి సంప్రతింపులలో పాల్గొనబోవు ప్రభుత్వ నాయకులకు కార్యకలాపాలను నచ్చచెప్పవలసిన ఆవశ్యకత యెంతేని గలదు.

బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికశాఖ మాజీమంత్రి సర్ సిరిల్ జోన్స్ నాయకత్వాన బ్రిటిష్ ఉక్కు పరిశ్రమ నిపుణుల నాయకబృందం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరింది.

హోసూరు తాలూకాను ఆంధ్రలో చేర్చాలి

యువజన సమితి తీర్మానం

హోసూరు, అక్టోబర్ 20—హోసూరు యువజన సమితి నేటి సాయంకాలం విఠలకుమార్ గారి అధ్యక్షతను సమావేశమైంది.

సమితి సభ్యులు కొందరు హోసూరు తాలూకా, పేటనపల్లి ఫిర్కా పూర్తిగా తెలుగు ప్రాంతమేనని, వెంటనే ఈ తెలుగుప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో చేర్చవలసిందని ప్రసంగించారు.

అధ్యక్షులు తమ ప్రసంగంలో పేటనపల్లి ఫిర్కా తెలుగు ప్రాంతంలోని ఆచార వ్యవహారాలు, సంస్కృతి, ఆంధ్ర సంప్రదాయ సారంగానే వున్నవని ఇచ్చటి భాష పూర్తిగా తెలుగేనని, పాఠశాలలలోను, రిజిష్ట్రారు ఆఫీసులలోను తెలుగే వ్యవహరింప బడుతున్నదని చెప్పారు. ఉన్నత పాఠశాలలో చదువు 80 వంతుల మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని వీరు స్కూలుఫైనల్ లో ఉత్తీర్ణులైన తర్వాత ఉన్నతవిద్య నభ్యసించడానికి తగిన అవకాశాలు లేక చదువులు మానుకోవలసి వస్తుందని నుడివారు.

ఈ హోసూరు తాలూకాను ఆంధ్రరాష్ట్రములో విలీనం చేయడం అక్కడివారికి అనేక విధాల శ్రేయస్కరమన్నారు. ఈ తాలూకా తెలుగు ప్రాంతమనడానికి చారిత్రకంగాను, భౌగోళికంగాను నిదర్శనాలున్నాయని వివరించారు.

హోసూరు తాలూకాను ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని కోరుతూ తీర్మానం చేశారు.

కేన్సర అకాడమీ యాజమాన్యాన ఈనెల 23 వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోన్స్ వీధిలోని 16 వ నెంబరు భవనములో "సినిమా" అన్న శీర్షికపై గోష్ఠి జరుగుతుంది. శ్రీ వై. రామకృష్ణ ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తారు.

రూపవాణి

ఫిలిం పరిశ్రమాభివృద్ధి

నిర్మాతలలో సమైక్యత అవసరమని శ్రీ బి. ఆర్. చోప్రాగారి సూచన

"ఆదిలోను, ప్రధానంగాను పత్రికా రచనసే వృత్తిగా జీవితం ప్రారంభించి, ఆ తర్వాత చలనచిత్ర నిర్మాతగా, దర్శకుడుగా మారినప్పటికీ, ప్రస్తుతం ఫిలిం రంగంలో వున్న పరిస్థితులను చూడగా, వాటిని గురించి ఒకసారి అందరికి చెల్లడించాలనే కోరిక నాలో అగ్గలమైంది. ఆకోరిక ఫలితమే ఈ వ్యాసం.

"మా తండ్రిగారు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఆ కథకు ఒక చక్కని నీతి వుంది. ఆ కథయిది:

"అనగా అనగా ఒక కుటుంబం వుండేది. ఆ కుటుంబం కాలగతిలోని చిన్న పరిణామలకు ఫలితంగా చిక్కులలో పడింది. ఆ చిక్కులను తట్టుకోలేక పోయింది. బంధువులు, యిరుగు పొరుగువారు చేసే అపహాస్యాలను నిరసనలను భరించలేక ఆ కుటుంబం ఆ వూరు నుంచి మరొక ఊరుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకొంది.

"వారు రోజంతా ప్రయాణంచేసి రాత్రికి ఒక అడవికి చేరుకొన్నారు. తండ్రి ఒక కొడుకునుచూసి 'నువ్వు అదిగో అక్కడవున్న నదినుంచి నీరు తీసుకురా'. అమ్మాయీ: ఈ ప్రక్కనేవున్న పిడుగులను ఏరుకురా. ఓరీ: చిన్న అబ్బాయీ! నువ్వు యిటుకలు తెచ్చి పొయ్యికింద ఏర్పాటుచెయ్యి అని ఆదేశించాడు.

అందరూ వెంటనే ఆ పనులకు పూనుకొన్నారు. ఇదంతా ఆ చెట్టు కొమ్మపై నున్న ఒక కపోత మిథునంచూసి "ఏమయ్యా! అందరికీ అన్ని పనులు పురమాయించావే. ఏం వండుకుతింటారా! ఏమీ సంభారాలు తెచ్చుకోనట్లు కనిపిస్తున్నదే" అన్నాయి.

తండ్రి ఆ మాటలు విని పైకిచూసి "మిమ్ముల్ని తింటాము" అన్నాడు.

అంత కట్టుదిట్టంగా, నిశ్చయంగా వున్న కుటుంబం ఏమైనా చెయ్యగలదు అని ఆ పావురాలు గ్రహించాయి.

"అయ్యా! మమ్మల్ని చంపకు, నీకు మేలు చేస్తాం. చెట్టు మొదట్లో త్రవ్వు. నిధి వుంది. తీసుకువెళ్ళి సుఖపడు" అన్నాయి.

అందరూ కలసి, త్రవ్వారు. బోలెడు డబ్బు దొరికింది. సంతోషంతో ఆ డబ్బు తీసుకుని స్వగ్రామానికి తిరిగివెళ్ళి హాయిగా వుండసాగారు.

ఏమిటి మీ సంపదకు కారణమని వెనుక తూలనాడిన యిరుగుపొరుగు ప్రశ్నించగా నిజం చెప్పివేశారు.

మరో కుటుంబం కూడా అలాగే పెన్నిధికి ఆశపడి అడవికి వెళ్ళి చెట్టుక్రింద చేరుకొంది. తండ్రి—'అబ్బాయి నువ్వు నీళ్ళు తీసుకురా' అన్నాడు. అబ్బాయి వింటేగా: తమ్ముడికి పురమాయించాడు. తమ్ముడు బద్ధకించి చెల్లితో చెప్పాడు.

ఆ పావురాలజంటే యీతంతు అంతా చూసి "అయ్యా: ఏం వండుకు తింటారు?" అని కుటుంబం యజమాని నడిగాయి.

అతనికి ఏమీ తోచలేదు. ఒక్కపనీ జరగలేదు. 'మిమ్మల్నే' అన్నాడు.

"అసంభవం. మీలో మీకే ఏకీభావం లేదు. మీరు ఏమీ చెయ్యలేరు" అని నవ్వి, ఎగిరిపోయాయి.

1938 లో మాట. నేను పత్రికా రచయితగా వున్నాను. లాహోరులో మేము ఫిలిం పత్రికా రచయితలం అందరం ఏకమై, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్నాం. పత్రికలకు, నిర్మాతలకు మధ్య సామరస్యం పెంపొందించు కోవడం సంఘం లక్ష్యం.

ముందు కొన్నాళ్ళు [illegible] నడిచింది. కాని కొందరు [illegible] నిర్మాతలుగాను, [illegible] రంగంలో ప్రవేశించి, కొందరు [illegible] సంఘం రూపొందింది: [illegible] పోయి, నిర్మాతలతో సామరస్య సాధన కృషికి బదులు తమలో తాము కలహించ నారంభించి నిర్మాతల నుంచి, ఇతరుల నుంచి కూడా రచయితలు అపహాస్యానికి గురి అయినారు.

ముందు చెప్పినది కథ.

ఆ తర్వాత చెప్పినది నిజంగా జరిగిన సంగతి.

ఇప్పుడు ఫిలిం రంగంలో అటువంటి పరిస్థితే ఏర్పడివుంది.

బొంబాయిలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అని మూడు సంస్థలు తయారైనాయి. పరిశ్రమ క్లిష్టపరిస్థితులెదుర్కొంటున్న సమయంలో అవి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి బదులు పరిశ్రమకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే తాను వహిస్తున్నానని చెప్పుకొనడానికి తాపత్రయ పడుతున్నాయి.

[illegible]

చిత్రజగతి

బొంబాయి షేక్ ముఖ్తార్ ప్రొడక్షన్స్ వారు "మిస్టర్ లంబు" అనే చిత్రం నిర్మిస్తున్నారు. దీనిలో సురయ్యా, షేక్ ముఖ్తార్, ఉమాదేవి మున్నగు వారు నటిస్తున్నారు.

. . .

బొంబాయి రాజేశ్ ఫిలింస్ వారు నర్గిస్, [illegible] తో "మిస్ ఇండియా" అనే చిత్రం తయారు చేస్తున్నారు.

* * *

ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ప్రొడక్షన్స్ వారు "[illegible]" అనే చిత్రం తయారు చేసి విడుదల చేశారు.

మీరు ఈ మందుతో దగ్గును నిలుపగలరు
కొక్కుబాయి దగ్గును వెంటనే పనిచేయును.
సిరప్ పెర్టుసాల్
ఈ ఒక సీసా ఇంటిలో వుంచుకోండి
నవరత్న ఫార్మాక్యూటికల్ లేబరెటరీస్
పోస్టుబాక్సు నెం. 19, కొచ్చిన్-1.

గర్భమిత్ర — స్త్రీల ఋతు శూలలకు 32 బిళ్లలు రు. 4-0-0.
శిశుహారి — పిల్లల బల్ల వ్యాధులకు 64 బిళ్లలు రు. 4-0-0
సుప్రసిద్ధ ఆయుర్వేదౌషధములు.
త్వరితముగ పనిచేయు పేటెంటు మందులు!
శ్రీసూర్య ఆయుర్వేదనిలయం పిఠాపురం ఆంధ్ర
బ్రాంచిలు— [illegible] కాకినాడ [illegible] విశాఖపట్నం

శానిటరీ సామానులు
ఎక్కువ సునుపైనవి—ఆకర్షణీయంగా తీర్చినవి.
నమ్మకమైన శ్రేష్ఠమగు సామానులు
డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం (తిరుచిరాపల్లి)
ఇండియన్ స్టోర్సు డిపార్టుమెంటు, గవర్నమెంటులు రైల్వేలు మున్సిపాలిటీలు వగైరాల సప్లయర్ల అప్రూవుడు జాబితాలోవున్న సంస్థ

కోతి మార్కు నల్లపళ్ళపొడి
స్థాపితము 1911


హైదరాబాద్ బ్రాంచి: సుల్తాన్ బజార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్, (దక్కన్).

చిన్నకథ

అన్వేషణ ★

రచన «వంటెత్తు»

అప్పుడే సత్యా, చేను కళ్ళంలోనుంచి ఇంటికి వచ్చిన ధర్మయ్య, దొడ్లో వేడినీళ్ల స్నానం చేస్తున్నాడు. భార్య వీరమ్మ ఇత్తడి చెంబుతో పసుపుకాయ పులుసు తెచ్చి అతని దగ్గర పెట్టి "పేపు కోమమంటారా?" అన్నది.

"అక్కర్లేదు. తొరగా రెండు మెతుకులు పెట్టు. పొలం పోవాల" అన్నాడు ధర్మయ్య.

"మళ్ళీ వెంటనే పొలానికే?"

"ఆ!"

"అంత అర్జంటా?"

"నీకేం! తిని కూర్చుంటావు; పైని మేఘాలు చూశావా? గింజ అంతా కళ్ళంమీదే వుంది. వెంటనే చినుకుపడకుండా "వాళ్ళిడి" చేసుకోపోతే, ఎండనక వాననక, ఈ మూడు నెలలూ పడ్డ కష్టమంతా బూడిదపాలు అయిపోతాది'' అన్నాడు ధర్మయ్య. పోనీ, ఒక తిఅం అక్కడే ఉండకపోయారా? పొలానికి అన్నం పంపించేదాన్నిగా."

"వంటలకోసం ఎలాగా రావాలిగా పూళ్ళోకి!" అని ధర్మయ్య అనగానే, వీరమ్మ మారు మాటాడకుండా. ఇంట్లోకి వెళ్ళిపోయి భర్తకి భోజనం వడ్డించింది. ధర్మయ్య లోనికి వచ్చి హడావిడిగా అన్నం తింటున్నాడు.

పాపం! అప్పలమ్మవచ్చి ఇప్పుడుదాకా మీ కోసం చూసిచూసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయిందండీ! అన్నది వీరమ్మ.

"ఏం! ఎందుకొచ్చిందీ?"

"దాని దుద్దులజత మీ దగ్గర తాకట్టు పెట్టిందట కదూ! అది విడిపించుకోడానికని వచ్చిందట."

"వేళాపాళా లేదు కామోసు! ఎలాగయితే దుద్దుల జత తాకట్టు పెట్టిందని, మేం పనులు మానుకుని, ఈ విడకోసం ఎదురు చూస్తూండాలన్నమాట! నేను పెళ్ళాక మళ్ళీ వస్తే ఎల్లుండి రమ్మని చెప్పు. అంతకన్నా గింజ మంచె అవతలికి పొమ్మను." అంటూ ధర్మయ్య భోజనం దగ్గరనుంచి లేచి, ముందు వాలో చెయ్యి కడుక్కొని బయటకు రాగానే అప్పలమ్మ ఎదురై-"బాబూ! వడ్డీ ఎంతయిందో చూడండి! దుద్దులు యిడిపించుకుంటాను" అన్నది.

ధర్మయ్యకి కోపం ఆగిందికాదు. కన్నుర చేసి, "అర్ధరాత్రికాడ అంతమ్మ శివాలన్నట్టు" ఇప్పుడు నీకు సమయం దొరికిందా? ఈ రాత్రే ఈ పూరిడిచిపెట్టి ఎక్కడికన్నా పోతున్నావా?" అన్నాడు.

"రేపొద్దున్న మా అమ్మగారింటికెల్తాను. తీసికెల్లడానికి మా అన్నయ్యొచ్చాడండీ" అన్నది అప్పలమ్మ.

"ఈవేళ కుదరదు. రేపు నేను ఊళ్ళోవుండను. ఎల్లుండి రా, నీ నగువను నువ్వు పట్టుకుపోదువుగాని."

"రేపే మంచిదంటుంది. ఎల్లుండి, అవల్లుండి అట్లమి వదమటంట."

"[illegible] వెళ్ళు!" అంటూ ధర్మయ్య వెళ్ళిపోయాడు.

అప్పలమ్మ ఉసూరు మంటూ వచ్చిన దారినే వెళ్ళిపోయింది.

ధర్మయ్య తమ్ముడు కోటయ్య అప్పలమ్మ [illegible] ధర్మయ్య దగ్గరకు వచ్చి "బాబూ! [illegible] ఉస్తారా?'' అన్నది.

"అప్పలమ్మా, నాదే పొరపాటు. ఈవేళ సోమవారం. ఈమాట జ్ఞాపకం లేక నిన్ను ఈవేళ రమ్మన్నాను. అంత ఈవేళకి ఊరుకో; రేపురా'' అన్నాడు ధర్మయ్య. అప్పలమ్మకి ధర్మసూక్ష్మాలు [illegible].

"బాబూ! ఇప్పటికే కాన్నాళ్ళు అయిపోయింది. అవతల మా అన్నయ్యకి పనుల తొందర. నాలుగు డబ్బులు తక్కువ కావడేకాలమిది. మళ్ళీమీద నుంచున్నట్టు తొందర పడుతున్నాడు. నామీద, దయుంచి ఎలాగన్నా ఇచ్చి పంపేద్దురూ, మీ కాళ్లకి దణ్ణం పెడతాను" అన్నది వీరమ్మ. ధర్మయ్య మనసు కరగలేదు.

"నే నెంత చెప్పితే అంతే! అట్టే గట్టిగా మాట్లాడితే, అసలికే చెడతావు జాగ్రత్త. బంగారం వస్తువ శుక్రవారం ఇమ్మంటావేంటి! నాకూ శాస్త్ర జ్ఞానం తెలుసు! నేనూ యేత్తింది మనిషి అన్నే! అన్నాడు కోపంతో. గడప అవతలఉన్న వీరమ్మ ఈ సంభాషణంతా వింటూనే ఉంది. అప్పలమ్మ పరిస్థితి చూసి ఆమెకి జాలి కలిగింది.

"మన వస్తువు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు శుక్రవారం పట్టింపు వుండాలి గాని, ఎవరి వస్తువు వారి కిచ్చేయడానికి శుక్రవారమైతేనేం? పాపం! అవతల పొలాల్లో పని చేసుకొనేవాళ్ళు! ఇచ్చేసి పంపేయరాదూ?" అని వీరమ్మ అనగానే, ధర్మయ్య తాచుపాములాగ లేచి,

"ఓహో! ఇలాంటి రూల్సు నాకూ తెలుసు! అడముండ నీతులు చెప్పుతుంటే, చిత్తం, చిత్తం అని చేతులు ముడుచుకునే రకం కాదు నేను. లోపలికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో!" అని గట్టిగా దబాయించగానే, చిన్నబోయిన ముఖంతో వీరమ్మ లోపలికి వెళ్ళిపోయింది.

"అప్పలమ్మా! వెళ్ళు, నేను చెప్పానుగా" అని ధర్మయ్య అనగానే—

"మాలాంటి బీదోళ్ళంటే వారికి కూడా వగే!'' అని ఉస్సురంటూ వెళ్ళిపోయింది అప్పలమ్మ.

• • •

ధర్మయ్య ఆ పూరికి మోతుబరి రైతు. పంద ఎకరాల సుక్షేత్రం ఉందతనికి. అతని భార్య వీరమ్మ మహా యిల్లాలు. 'సీత' ఒక్కర్తే వారి కూతురు సీతకు పద్దెనిమిదేళ్లు నిండాయి. ఆమెకు పెళ్ళయి ఆరు నెలలు కావస్తూంది.

వరహాలేళ్ళు నిండకుండా చనిపోయిన 'చిరంజీవి' ఆ గర్భదరిద్రుడయిన 'ధనయ్య' ఎలాంటివారో ధర్మయ్యకూడా అలాంటివాడే. అసలు అతనిపేరు 'అధర్మయ్య' అనిపెడితే బాగుండేదేమో. సార్థక నామధేయుడై యుండేవాడు. సంపద పెరిగే కొలదీ, అతని దురాశకూడా పెరిగిపోతూనే ఉంది. ఎవరినెత్తో కొట్టి వారి సొత్తు ఏదేనుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. వ్యవసాయం స్వయంగా చేస్తాడు. పాలికాపులకు సరిగ్గా జీతా లీయడు. వడ్డీ వ్యాపారం కూడా ఉంది. అతని దగ్గర పెట్టిన వస్తువుని హరిబ్రహ్మాదులయినా మళ్ళీ విడిపించుకోలేరు. వడ్డీలకు వడ్డీలు కడతాడు. ఎక్కువ వెలలు కలుపుతాడు. మూడు సంవత్సరాలకొక్కసారి వచ్చే అధికమాసం, అతని సొంత పంచాంగంలో సంవత్సరానికి మూడుసార్లు వస్తుంది. ఊళ్ళో రైసుమిల్లు కూడా అతనికి ఉంది. బ్లాక్ మార్కెట్ చెయ్యడంలో అతను అందెవేసిన చెయ్యి. అసలు అతను బ్లాక్‌మార్కెట్ సృష్టికారుడేమో అనిపిస్తుంది. దొంగ వర్తకాలన్నీ అతనికి కరతలామలకం. గ్రామాధికారులకు కూడా అతనంటే సింహస్వప్నం. తన యింటి చుట్టూఉన్న బీదగువారి స్థలాలన్నీ కలిపేసుకున్నాడు. ఇంటిచుట్టూ పెద్ద ప్రహరీ కట్టించేశాడు. రాజకీయాల్లో కూడా అతనికి శాస్త్రప్రవేశముంది. కాని, ఒక పార్టీ అంటూ లేదు. ఎవరైతే భూములకు పన్నులు తీసేస్తారో వారే నా పార్టీవారు అంటాడు. కాని, అలా అని ప్రచారం చేసి ఓడిపోయిన పార్టీని ఆ క్షణంలో విడిచిపెట్టి గెలిచిన పార్టీ పేపు చేరిపోవడం ధర్మయ్యకు వెన్నతో పెట్టిన విద్యే! నాకు కావలసింది "డబ్బు" అని బాహాటంగా చెప్పుతుంటాడు కూడాను. అన్యాయం కేసులుపెట్టి ఎవరినైతే తాను అవకష్టాల పాల్జేశాడో, వారినే స్వార్థంతో మళ్ళీ ఆశ్రయించి, అవసరంతీరేదాకా వారి అడుగులకు మడుగు లొగ్గడం అతనికి వెరిపాటి అయిపోయింది. డబ్బుపేరు చెపితే చాలు, ఏపని చేయడానికయినా అతను సిగ్గూ శరమూ విడిచిపెట్టేసేవాడు.

భర్త నడవడిక వీరమ్మకి గిట్టేదికాదు. మనకి భగవంతు డిచ్చింది కొండో గొప్పో ఉంది, ఇంకా యెందుకీ దేవులాట? ఉన్నది ఒక్క కూతురేకదా! ఏ గొడవా నెత్తిన పెట్టుకోకుండా హాయిగా ఉందాం; మనకేం లోటు?" అని అప్పుడప్పుడు ఆమె భర్తతోటి అంటూండేది కాని, ధర్మయ్య ఆమె మాటలు వినిపించుకొనేవాడే కాదు. ఒక్కొక్కప్పుడు అతనికి కోపం కూడా వస్తూండేది. "నీ బోడిసలహాలు కట్టిపెట్టి ఇంట్లోకి నడు" అని ఆమెని కసురుతూండేవాడు.

ధర్మయ్య తన కూతురు "సీత" పెళ్ళికి కూడా బోలెడంత తతంగం చేశాడు. అన్ని లక్షణాలూ ఉన్న అల్లుణ్ణి తెచ్చుకొని ఇల్లరికం ఉంచుకుందామని అతను ఉబలాటపడుతూండేవాడు. విద్యారూపాలు ఉన్న వాళ్ళు ఇల్లరికం ఉండడానికి అంగీకరించినా, సిరిసంపదలున్నావాళ్ళెవరూ ఇల్లరికం ఉండడానికి అంగీకరించనందువల్ల సీతపెళ్ళికి అంతరాయాలు కలుగుతూనే వచ్చాయి. పెద్ద మనిషై ఐదు సంవత్సరాలు గడిచినా ఆమెకు పెళ్ళి అయిందికాదు.

ధర్మయ్య ఊరికి సమీప గ్రామం మునసబుగారికి ఒక్కడే కొడుకు. మంచి స్థితి ఉంది. పిల్లవాడు పట్నంలో బియ్యే చదువుతున్నాడు, మంచి రూపసి. ఆ పిల్లవాడికి తన కూతుర్ని ఇద్దామని ధర్మయ్య తలపోశాడు. ఇల్లరికం రావడానికి ఆ పిల్లవాడు సమ్మతించలేదు. అయినా అతనికే సీతను ఇద్దామని ధర్మయ్య నిశ్చయించుకున్నాడు. పదివేలు కట్నమిచ్చి లాంఛనాలు ఘనంగా జరుపుతానని ధర్మయ్య చెప్పినా పిల్లవాని తండ్రి ఒప్పుకున్నాడు కాదు, పదిహేను వేలకి ఒక్క పైసా తగ్గించనన్నాడు. "అలా అయితే నేనా కొడుక్కి పెళ్ళిచేస్తాను. లేకపోతే బ్రహ్మచారిగానే ఉంచేస్తాను." అని అతను కచ్చితంగా చెప్పగానే ధర్మయ్య మళ్ళీ పెళ్ళిమాటలు జరపడం మానుకున్నాడు. "అంతకన్న ఎక్కువిస్తాడో మాద్దాం కదా" అని అని ఊరుకున్నాడేకాని, మనసుమాత్రం ఆ పిల్లవానిమీదే వుంది.

ఉన్నట్టుండి తన గ్రామమునసబు ఆ పిల్లవాణ్ణి తన కూతురికి, పదిహేను వేలకి రైటు చేసుకున్నాడు. తాంబూలాలు పుచ్చుకోడంకూడా అయినట్టు ధర్మయ్యకి తెలిసింది. ధర్మయ్య రెచ్చిపోయాడు. తన ఆస్తంతా అన్యాక్రాంతమయిపోయినంత బాధపడ్డాడు. ఎదురు పరుగున, మునసబు దగ్గరకు వెళ్ళి "ఇది ధర్మమా, నీకు? నేను బేరం సాగిస్తూన్న సంబంధానికి నువ్వు అడ్డం వెళ్ళి తాంబూలం పుచ్చుకుంటావా? నీకూ నాకూ వున్న స్నేహం ఈ లేకా నరేనా?" అని మునసబుని నిష్ఠూరంగా అడిగాడు. మునసబుకి ధర్మయ్యఅంటే వక్కలెదురు వుంది గాని, ధర్మయ్యతో కచ్చితంగా మాటాడ్డానికి అతను జంకలేదు. "నువ్వు బేరం సాగించి విడిచిపెట్టేశాక, నేను ఆ సంబంధం ఖాయంచేసుకున్నాను. ఇందులో నా తప్పేమీలేదు. తాంబూలాలు పుచ్చుకోడం కూడా అయింది. ఇప్పుడు నేను చేసేదేవుంది?" అన్నాడు మునసబు ధీమాగా.

ధర్మయ్యకు కోపం ఆగిందికాదు. ఇంతవరకూ ఆ ఊళ్ళోనేకాదు; చుట్టుపట్ల గ్రామాల్లో కూడా, అతని శక్తికి యెదురు లేదు; అతని మాటకు తిరుగులేదు. అతను ఆడింది ఆట, పాడింది పాటగా, సాగిపోయింది, ఇప్పుడు తనను బాగా యెరిగిఉన్న మునసబు తనకి వ్యతిరేకంగా, తన ముందు నిలిచి మాటాడ్డంతోనే అతనికోపం హద్దుమీరిపోయింది. "ఈ పెళ్ళెలాచేస్తావో చూస్తానులే! ఈ రోజుతో ఈ గ్రామంలో నువ్వయినా ఉండాలి; నేనయినా ఉండాలి!" అని మీసం మెలిపెడుతూ వెళ్ళిపోయాడు.

ఆవేళే ధర్మయ్య పిల్లవాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఇరవైవేలిస్తానన్నాడు. అతను ఒప్పుకున్నాడు, పంతం నెగ్గించుకున్నందుకు ధర్మయ్యకు తృప్తికలిగింది. ఇంకో ఐదు వేల రూపాయలు ఖర్చుపెట్టి చాలా ఘనంగా తన కూతురు సీతపెళ్ళిచేశాడు ధర్మయ్య.

పెళ్ళయ్యాక ఒకవారం రోజులపాటు అత్తవారింట్లోవుండి తర్వాత, చదువుకోడానికి పట్నం వెళ్ళిపోయాడు అల్లుడు సొమ్ము పోయినా, అన్నీ కలిగిన అల్లుడు దొరికినందుకు ధర్మయ్యకు సంతోషంగానే ఉంది. వీరమ్మ ఆనందానికి హద్దే లేదు.

ఆనాటినుంచీ ధర్మయ్య తన గ్రామ మునసబుమీద కక్ష వహించాడు. అతని మునసబు గిరీ ఊడదీయించి అతన్ని మూడు చెరువుల నీళ్ళు తాగిస్తానని బాహాటంగా నలుగురు ఉన్నచోటా ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. అల్లుడికి ఇచ్చిన కట్నం ఇరవై వేలూ, ఖర్చులు ఐదువేలూ మొత్తం ఇరవైయైదువేలూ కూడదీయడానికి ఎన్ని దురంతాలు చెయ్యడానికయినా అతను జంకడంలేదు.

• •

వీధి అరుగుమీద పడక కుర్చీలో కూర్చొని ధర్మయ్య చుట్టచుట్టుకొంటున్నాడు. అతని యింటికి యాభై గజాలు చుట్టూ ప్రహరీ ఉంది. ఎవరయినా అతని ఇంట్లోకి రావాలంటే, ఆవరణ గుమ్మంనుంచే రావాలి. పది గంటలుదాటితేగాని ఆ గుమ్మం మూసేయడం అలవాటులేదు. అప్పటికి రాత్రి సుమారు యెనిమిది గంటలవుతుంది. సుమారు పదిమంది హరిజనులులోనికి ప్రవేశించి, ధర్మయ్యకు నమస్కారాలుచేసి నిలబడ్డారు.

"ఎందుకొచ్చార్రా మీరు?" అన్నాడు ధర్మయ్య.

అందులో ఒకడు ముందుకువచ్చి, "బాబూ! మా చెరువులోని నీళ్లు తాగలేక చచ్చిపోతున్నామండీ." అన్నాడు.

"ఏం?"

"పెంతా పసరెక్కి పోయిందండీ."

"ఎందుకు?"

"సెరువులో మీదు సింతకలప ఊర తొక్కించిన మూలాన్నండీ.''

"ఎవరు చెప్పార్రా మీకీ పాఠాలు? చెరువులో చింతకలప వానలిదితే చెరువు కుళ్ళిపోతదట్రా! ఆ మునసబుగాడి సలహా తీసుకొని ఇక్కడికొచ్చినట్టుంది మీరు. పొండి, పొండి, గొడ్డు మాంసం తినే వెధవలకి ఆ మాత్రం నీళ్ళుచాలు!" అన్నాడు ధర్మయ్య కోపంతో. హరిజనులు మారు మాటాడకుండా వచ్చిన తోవనే వెళ్ళిపోయారు. వీరమ్మ భర్త దగ్గిరకి వచ్చి—"పాపం! బుచ్చెమ్మ ఇల్లు కట్టుకుంటాదటండీ. మనం దూళ్ళపాక వేసుకున్న స్థలం ఆమెదే కదూ! తన స్థలం తన కిచ్చేయ మంటూంది.' అన్నది.

"రెండు నెలలు ఆగాలని చెప్పు. ఇప్పుడా స్థలం ఇచ్చేస్తే మనం పశువుల్ని ఎక్కడ కట్టుకుంటాం?"

"పాపం! ఆమె కొంతలేక ఆ యింటా ఈ ఇంటా కాలక్షేపం చేస్తూందండీ! మునసబుగారు కాటివాసం. కాటాకూ ఇస్తానన్నారంట! ఇంకా యెవరో తలో నాలుగూ సర్దుతానన్నారంట! ఆమె స్థలం ఆమె కిచ్చెయ్యకూడదూ? మనం నిష్ఠూరం పడ్డ మెందుకు?'' అని వీరమ్మ అనగానే ధర్మయ్యకు అరికాలిమంట నెత్తికెక్కినట్టయింది.

"ఆ మునసబుని దాన్నీ గోదార్లో దిగమను. ఆ స్థలం నాది. దాని దిక్కున్నచోట చెప్పుకోమను. నువ్వు ఇంక యిలాంటి శ్రీరంగనీతులు చెప్పక ఇంట్లోకి నడు" అని ధర్మయ్య అనగానే వీరమ్మ చిన్నబుచ్చుకొని లోనికి వెళ్ళిపోయింది.

గంటక్రితం నుంచీ చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. క్రమంగా ఆకాశమంతా కారుమబ్బులతో నిండిపోయింది. గాలి వాన పట్టి సంతత ధారగా, ఆకాశం చిల్లిడిపోయినట్టు కుంభవర్షం కురుస్తోంది. ధర్మయ్య ఇంట్లోకి వెళ్ళిపోదామని పైకి లేచాడు. ఎవరో ఆవరణ గుమ్మంనుంచి లోనికి వస్తూండడం చూసి ఆగిపోయి, అతను దగ్గరకు వచ్చాక, "ఎవరు మీరు?''అన్నాడు. బాగా తడిసిపోయి చలితో వణికిపోతూన్న ఆ మనిషి, "మాది చాలా దూరమండీ. రోడ్డుమీద బస్సు మరామత్తువచ్చి ఆగిపోయింది. అది కదిలేలాటం కనిపించలేదు. అంతట్లో వర్షంకూడా వచ్చింది. దగ్గర సొమ్ముపుంది; కాబట్టి అర్ధరాత్రివేళ బయట ఉండడం మంచిదికాదని, రోడ్డుమీదనుంచే మీయిల్లు చూసి, శ్రీమంతులని, ఈవేళ నాకు ఆశ్రయం యిస్తారని ఆశించి వచ్చాను తమదగ్గరకు" అన్నాడు. ఎవరో ముక్కూ మొహం తెలియని కొత్తవానికి ఆశ్రయ మియ్యడానికి ధర్మయ్య తటపటాయిస్తుండగా వచ్చిన మనిషి బొడ్లో దాచుకున్న సంచిని పైటికితీసి, "అయ్యా ఇందులో ఐదువేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ సంచి ఈ రాత్రి మీరు పదిలపరచండి. ప్రొద్దుటే తీసుకుపోతాను" అన్నాడు.

ధర్మయ్యకు అతనిమీద ఉన్న అనుమానం పోయింది, సంచి అందుకున్నాడు. పొడిబట్టలు ఇచ్చి కట్టుకోమన్నాడు. వచ్చిన వానికి సమస్త సదుపాయాలూ చేసి, భోజనం పెట్టించాడు. అరుగుమీద గదిలో మంచంవేసి అందులో పడుకోమన్నాడు.

•

ధర్మయ్య వీధి గుమ్మం తలుపు గొళ్ళెం పెట్టి ఇంట్లో పడుకున్నాడే కాని, అతనికి నిద్ర పట్టిందికాదు. సునాయాసంగా చేతిలో పడిన ఐదువేల రూపాయలూ, అతణ్ణి దురాలోచనకు పురికొల్పు తున్నాయి. ఇంత సొమ్ము మళ్ళీ యిచ్చేయడమే! వద్దు! వద్దు! లక్ష్మి తనంతట తాను వలచి వస్తే అడ్డుకాలు వేసే వాజమ్మవు కాకు! అని అతని అంతరాత్మ పదేపదే చెబుతోంది. ప్రొద్దుటే అతను సొమ్ము అడిగితే, "నువ్వెవరివో నాకు తెలీద"ని చెప్పేద్దామనుకున్నాడు. అలా చేస్తే అల్లరి పెడతాడేమో. ఊరూవాడా తెలిసిపోతుందేమో, మునసబూ మొదలయిన తన విరోధులందరూ, తన గురించి కావలసినంత దుష్ప్రచారంచేసి తన బతుకు వీధిలో పెడతారేమో! అనుకున్నాడు. అంతూ పొంతూ లేకుండా అతని ఆలోచనలు సాగిపోతున్నాయి. చివరికి ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఈ రాత్రి అతణ్ణి చంపేసి ఈ దొడ్డిలోనే కప్పెట్టేస్తే యెవరిబాధా ఉండదు. అతను ఇక్కడకు వచ్చినట్టు యెవరికీ తెలీదు కూడాను. దొడ్డిగుమ్మం అవరణ మూల బాగంలో, జొన్న విత్తనాలు పాతరవెయ్యడానికి తవ్వించిన గొయ్యి సిద్ధంగా ఉంది. అందులో వాడి శవాన్ని పెట్టి కప్పెట్టేస్తే దేవుడికయినా తెలీకుండాపోతుంది! అనుకున్నాడు. ఆ రాత్రి ఆ పనే చెయ్యడానికి నిశ్చయించుకొని "బాకు'' బాగా నూరుకున్నాడు.

రాత్రి రెండు గంటలకు, ధర్మయ్య అతిథి పడుకున్న గదిలో ప్రవేశించాడు. కాళ్ళనుంచి ముఖంవరకు ముసుగుతన్ని గుర్రుపెడుతూ అతిథి నిద్రపోతూన్నాడు. ధర్మయ్య దీపం ఆర్పివేశాడు. సత్తువకొలదీ, బాకు అతని గుండెల్లో దిగిపోయేలాగ ఒక్క పోటు పొడిచాడు. 'అమ్మయ్య' అని అతను లేవబోయాడుకాని ధర్మయ్యవాని పీక నొక్కేశాడు. కాస్సేపు గిజగిజ తన్నుకొని అతిథి ప్రాణాలు విడిచిపెట్టేశాడు.

ధర్మయ్య సునాయాసంగా అతణ్ణి అతను పడుకున్న దుప్పటిలోనే చుట్టి దొడ్లోకి మోసుకుపోయి గోతిలో కప్పెట్టేశాడు.

ఈ పనంతా జరిగేసరికి మూడు గంటలయింది. ధర్మయ్యకి నిద్ర పట్టిందికాదు ఎవరూ చూశ్చేదుకదా అని సంతృప్తిపడ్డాడు. పెట్టెలో దాచిన సంచి తీసి నోట్లు లెక్కపెట్టాడు. సరిగ్గా ఐదువేల రూపాయలు ఉన్నాయి.

సొమ్ము [illegible] జాగ్రత్తపెట్టి నిద్ర పోవానికి ప్రయత్నించాడు కాని, నిద్ర పట్టలేదు. తెల్లవారిపోతోంది. [illegible] దానికి అతను జంకుతున్నాడు [illegible] అమ్మాయి పెళ్ళికి ఖర్చుపెట్టిన ఇరవైయైదువేల రూపాయలకూ ఐదువేల రూపాయలు సునాయాసంగా గడించుకోగలిగాను కదా అని సంబరపడుతూ మళ్ళీ పక్కమీద వాలాడు.

ప్రొద్దుట ఎనిమిది గంటల ప్రాంతానికల్లా, వీరమ్మ మంచంమీద పడుకున్న భర్తను లేపి "బయట మిమ్మల్ని యెవరో పిలుస్తున్నారండీ!" అన్నది. ధర్మయ్య కంగారుగా కళ్ళు నలుపుకొంటూ—

"ఎవరో కనుక్కోలేక పోయావా?" అన్నాడు.

"పొరుగూరట! రాత్రి మన అరుగుమీద గదిలో పడుకున్నాడట!" అన్నది వీరమ్మ.

ధర్మయ్యకు వణుకు పుట్టింది. మాట తడబడింది. "రాత్రి మనింటివద్ద పడుకున్నాడా?" అన్నాడు వణికిపోతూ.

"అంత మరుపేమిటండీ? రాత్రి మనింటో భోజనంచేసి నతడట! దాచిపెట్టమని మీ చేతికి డబ్బునంచి యిచ్చేడటగా!" అన్నది వీరమ్మ.

ఈసారి ధర్మయ్యకి గుండె ఆగిపోయింది. చేతులారా చంపి కప్పెట్టినవాడు ఎలాగ బ్రతికాడు? అని ఆశ్చర్యపడ్డాడు. ఒక్కంతా చల్లబడిపోతూన్నట్టయిందతనికి. ధర్మయ్యకు దెయ్యాలూ, భూతాలూ అంటే చాలా నమ్మకం. దేవుడు లేడన్నా ఒప్పుకుంటాడు కాని, దెయ్యాలూ భూతాలూ లేవంటే అతను నమ్మడు. కొరవిదయ్యాల గురించి అతనికి ఎన్నో కథలు తెలుసు. రాత్రి తనచేత హత్యచేయబడ్డ అతిథి తప్పకుండా దెయ్యమై వచ్చాడేమో అని భయపడుతూ భార్యతో, "ఇదిగో! మెల్లగా అరుగువేపు గదిలోకి వెళ్ళి కిటికీలోనుంచి, ఆ వచ్చినవాడి కాళ్ళు పరీక్షగా చూసి, 'మడమలు' ముందుకి, పాదాలు వెనక్కి ఉన్నాయేమో కనిపెట్టు'' అన్నాడు.

"ఎవళ్ళకయినా 'మడమలు' ముందుకి పాదాలు వెనక్కి ఉంటాయా! మీకు మతిపోయినట్టుంది" అని వీరమ్మ లోనికి వెళ్ళిపోతూంటే ఆమెని ధర్మయ్య ఆపి "అదికాదే పిచ్చిదానా! దెయ్యాల కాళ్ళకి 'మడమలు' ముందుకి, పాదాలు వెనక్కి ఉంటాయి. వీడు దెయ్యమేమో అని అనుమానంగా ఉంది; ఒకసారి చూసిరా" అన్నాడు ధర్మయ్య. వీరమ్మ నిర్లక్ష్యంగా భర్తను చూసి.

"నాకు ఇలాంటి శాస్త్రాలు తెలీవు. ఆ దెయ్యాలేంటో, భూతాలేంటో మీరే చూసిరాండి! అవతల దూడ అరుస్తూంది; పాలు తీసుకోవాలి" అంటూ లోనికి వెళ్ళిపోయింది. ధర్మయ్యకు వచ్చి వెలక్కాయ గొంతువడ్డట్టయింది. బయటనుంచి కేకలు వినబడుతున్నాయి. "ఆ గొంతు అతనిదే! సందేహం లేదు" అని అనుకున్నాడు ధర్మయ్య తనలో.

ధర్మయ్య మెల్లగా నక్కుతూ, నక్కుతూ, అరుగువేపు గదిలోకి వెళ్ళి కిటికీలో నుంచి చూశాడు. అతని అనుమానం తీరిపోయింది. పాదాలు ముందుకే వున్నాయి. దెయ్యం కాదని స్థిరపరచుకున్నాడు. కాని, "ఇతను యెవరు? రాత్రి వీణ్ని నేను బాకుతో పొడిచి చంపి, చేతులారా కప్పెట్టి, మట్టిరేగకుండా, దొడ్లోవున్న రాతిబండ దొర్లించి దానిమీద పెట్టేశానే. వీడెలాగ బతికాడు? ఇదంతా చిత్రంగానే వుంది. దెయ్యాలు అనేక మాయలు చేస్తాయి. దెయ్యాల శాస్త్రం బాగా తెలిసిన నన్ను మోసం చెయ్యడానికి ఈ దెయ్యం మానవాకారం దాల్చిందేమో'' అని తికమకపడుతూ గదిలోనే ఉండి పోయాడు. బయటనుంచి, "ఏమండోయ్! బస్సుకి టైమయిందండీ! తొరగా రండి! వేగిరం వెళ్ళిపోవాలి!" అంటూ అతిథి కేకలు పెడుతున్నాడు. ధర్మయ్యకు ఏమీ తోచింది కాదు. కాస్త ధైర్యం చిక్కబట్టాడు. గుడికి వేటపోతు వెళ్తున్నంత గాభరాతో బయటకు వచ్చి, "ఏం! మీరెవరు?'' అన్నాడు ధర్మయ్య భయపడుతూ.

"రాత్రి అరుగుమీద గదిలో పడుకున్నాను కదండీ! మీచేతికి డబ్బు సంచి ఇచ్చాను కదా! అదిలాగ ఇవ్వండి. బస్సు వెళ్ళిపోయేలా వుంది" అన్నాడు అతిథి. ఏమి చెయ్యడానికి ధర్మయ్యకు తోచింది కాదు అచ్చంగా ఆ మనిషే అని పోల్చుకున్నాడు. రాత్రి తాను చేసిన హత్యాకాండ యొక్క చిత్రనాటకాన్ని గురించి ఆలోచించడానికయినా అతనికి వ్యవధి లేకపోయింది. లోనికి వెళ్ళి పెట్టెలో నుంచి డబ్బు సంచి తీశాడు. అతని కళ్ళంట జలజల నీళ్ళు రాలిపోతున్నాయి. తన పూర్వులు గడించిన సొత్తంతా, తోవపోయేవాడికి ధారాదత్తం చేస్తూన్నంత బాధపడ్డాడు. తప్పించుకోడానికి ఏదారీ కనిపించడం లేదు. సంచి తెచ్చి అతిథిచేతులో పెట్టేశాడు. అతిథి సంచి పుచ్చుకొని, "రాత్రి మీ అల్లుడు గారు వచ్చారండీ!"అన్నాడు.

"మా అల్లుడా? ఎప్పుడు వచ్చాడు?"

"పాపం! వర్షాన్ని తడిసిపోయి రాత్రి పన్నెండుగంటలకి వచ్చారు. జోరునవర్షం కురుస్తోంది. పిడుగులు పడుతున్నాయి. వీధితలుపు తట్టి ఎన్నిసార్లు కేకలు వేసినా యింట్లోనుంచి ఎవరూ పలకలేదు. గత్యంతరంలేక నా తోటే పడుకున్నారండీ!"అన్నాడు అతిథి.

ధర్మయ్యకు గుండెలు కొట్టుకున్నాయి. నోట్లో తడి ఆరిపోయింది.

"రాత్రి ఎక్కడ పడుకున్నాడు?" అన్నాడు కంగారుగా.

"పాపం! వర్షంలో తడిసిపోయి, చలితో గజగజ వణుకుతూంటే అతణ్ణి చూసి నాకు జాలి పుట్టింది. రాత్రి మీరిచ్చిన దుప్పటి అతనికిచ్చాను. అది కట్టుకొని బట్టలు విప్పి పిండుకున్నాడు. నన్ను మీరు పడుకోమన్న మంచంమీదే అతణ్ణి పడుకోమని చెప్పి దుప్పటి కూడా అతనికే ఇచ్చేసి అవతల అరుగుమీద గదిలో ఉన్న నాపమీద నేను పడుకున్నాను. మీకు అయన కనిపించనేలేదా బయటకు వెళ్ళారేమో! అదిగో బస్సు హారన్ వినబడుతోంది. వెళ్ళొస్తానండి" అని అతిథి తొందర తొందరగా వెళ్ళిపోయాడు.

తాను ఎవర్ని హత్య చేశాడో ధర్మయ్యకు తెలిసిపోయింది. 'ఇరవైయైదువేలరూపాయలు పోనీ, తెచ్చుకున్నా అల్లుణ్ణి చేతులారా చంపుకొని; వంశనాశనం చేసుకున్నానుకదా!' అని ఒక్క నిట్టూర్పు విడిచాడు. అరుగుమీదనే కూలబడి [illegible] కళ్ళు మూసుకున్నాడు.

గుండె ఆగిపోయి ధర్మయ్య చనిపోయాడని [illegible].

•

[illegible] తెలిసినరోజే [illegible] వియ్యంకుడు ఆ వేళే వచ్చాడు. [illegible] రావడం తోనే తన కొడుకు ఏడని అక్కడి వారిని అడిగాడు. ఇక్కడికిరానేలేదని అందరూ అన్నారు. "మా అబ్బాయి నిన్న మధ్యాన్నమే పట్నం నుంచి వచ్చాడు. ఇక్కడికి మూసుమైళ్ళే కదా! వెళ్ళి రమ్మని అతణ్ణే ఇక్కడికి సాయంత్రం ఐదుగంటలకి పంపాను. రాలేదా?" అన్నాడు వియ్యంకుడు. "రాలేదన్నారు" అందరూ.

[illegible] అతని కోసం అన్వేషణ తీవ్రంగా జరుగుతోంది. అన్ని పత్రికల్లోనూ అల్లుని ఫొటో పడుతూంది.

పంచాయతీల పరిపాలన సార్థక్యానికి కొన్ని సూచనలు

రచన

శ్రీ మందపాటి నాగిరెడ్డి

(యం. యల్. ఏ.)

ఆంధ్ర ప్రభుత్వ హయాంలో నాశనం చెయ్యబడిన గ్రామ సౌభాగ్యాన్ని పునరుద్ధరించి భారతదేశంలో గ్రామ పంచాయతీ రాజ్యం స్థాపనచేయాలని గాంధీజీ ఆశించారు. పంచాయతీలద్వారా అధికారాలు వికేంద్రీకరణ చేసి గ్రామ పరిపాలన సౌభాగ్యవంతం చేయాలని కాంగ్రెస్ వారు అధికారానికి రాకపూర్వం పదే పదే చెప్పుతూ వచ్చారు. అధికారానికి వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని 40 వ సూత్రంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం శీఘ్రమైనంత త్వరగా ప్రతిగ్రామాన పంచాయతీలు నెలకొల్పి వాటిని సమర్థమైన స్వపరిపాలనా సంస్థలుగా రూపొందించాలని ఆదేశించారు. స్వరాజ్యం వచ్చి 8 సంవత్సరాలైనా పంచాయతీలకు సంపూర్ణ స్వరూప మివ్వలేదు సరికదా ప్రస్తుత చట్టం మేరకైనా అన్ని గ్రామాలకు పంచాయతీలు నిర్మించలేదు. ఆంధ్ర దేశంలో సుమారు పదివేల గ్రామాలుంటే నాలుగు వేల గ్రామాలకు కూడా పంచాయతీలు లేవు. ఇంకను ఆరువేలకు పైబడి గ్రామాలకు పంచాయతీలు నిర్మించవలసి వున్నవి. ఎప్పటికప్పుడు పంచాయతీల నిర్మాణం పూర్తిచేస్తున్నామని మాత్రం ప్రకటించుచున్నారు. 1957 సంవత్సరాంతానికి ఆంధ్ర దేశంలో అన్ని గ్రామాలకు పంచాయతీలు ఏర్పాటు చేయబడునని కాంగ్రెసు మంత్రులు చెప్పుచున్నారు ఆచరణలో యిది ఎంతవరకు జరుగుతుందో వేచి చూడవలసియున్నది.

భారతదేశంలో వివిధ రాష్ట్రములలో పలు విధాలైన పంచాయతీ చట్టములు అమలులో నున్నవి. అందు ఆంధ్రదేశంలో అమలులో నున్న పంచాయతీ చట్టంలో కొన్ని లోపములున్నను. పూర్వపు చట్టం కంటె కొంచెం అభివృద్ధికరమైనదే. కాని, చట్టం చేసిన నాటి యుద్దేశముల మేరకు నేడు అమలు జరుగుటలేదు. ఈ నాడు చట్టంలోని లోపములను సరిదిద్ది వెంటనే సమగ్రమైన చట్టం తేలేకపోయినను, ఉన్న చట్టమునయినా పూర్తిగా అమలు జరుపుటకు ప్రభుత్వంవారు నిరాకరిస్తున్నారు.

పంచాయతీల సమస్య మూడు భాగములుగా విభజించి పరిశీలించి చూడవలసి వున్నది. నిర్మాణ పద్ధతి. ఆర్థిక స్తోమత. అధికారం.

నిర్మాణ పద్ధతి

1952 లో జరిగిన పంచాయతీ ఎన్నికలు 2 వ తరగతి పంచాయతీలకు చేతులు ఎత్తుట ద్వారా జరిపించారు. ఈ విధానం రహస్య ఎన్నికల విధానమునకే స్వస్తి చెప్పినది. ఎన్నికలు డిప్యూటీ పంచాయతీ ఆఫీసర్లు జరిపించారు. తప్పుడు లెక్కలు రికార్డుచేసిన సంఘటనలు, దరిమిలా సివిల్ కోర్టులలో దావాలు వేయబడి ఎన్నికలు రద్దు అయిన ఉదంతములు అనేకం వున్నవి. ప్రజల ఎదుట ఒకరు గెల్చినట్టు చెప్పి, డిక్లరేషన్‌లో మరొకరి పేరు వ్రాసి గెల్పించిన ఉదంతములు కూడా వున్నవి. కొంతమంది ఉద్యోగులు యీ ఎన్నికలలో చాలా డబ్బు చేసుకున్నారనే విషయం నిర్వివాదాంశం. ఈ రకమైన ఎన్నికల విధానం రద్దుచేసి రహస్య ఎన్నికల విధానం అమలు పర్చవలసినదిగా ప్రజాస్వామిక వాదులు, రాజకీయపార్టీలవారు, పంచాయతీలు ఆందోళన చేశారు. ప్రభుత్వంవారి పద్ధతి మార్చుకొనక తప్పిందిలేదు. ఇటుపైని జరుగబోయే ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిని జరిపెద మన్నారు. ఇక నాల్గు మాసములలో పంచాయతీ జనరల్ ఎన్నికలు పూర్తిచేయవలసివున్నది. ఏ పద్ధతిని ఎన్నికలు జరుపదమో యింతవరకు ప్రభుత్వం ఒక నిర్ణయమునకు వచ్చినటుల లేదు. రహస్య బ్యాలెట్ పద్ధతికి స్వస్తిచెప్పి, బ్యాలెట్ కాగితంపై "మార్కు"చేసే విధాన మవలంబించ నున్నారని ఒక వదంతి. ప్రతి వోటరు పోలింగ్ ఆఫీసరు ఎదుటకు వచ్చి బహిరంగంగా తానెవరికి వోటు యివ్వదలచాడో వాని పేరు చెప్పే విధాన మవలంబించనున్నారనిఒకవదంతి, ఈ విధంగా రకరకాలైన వదంతులు వినబడుచున్నవి. అసలు ఎన్నికలే యిప్పట్లో జరిపేలా లేదని మరొక ప్రబలమైన వదంతి కూడా వున్నది.

కాగితంమీద "మార్కు" చేసే విధానమును ప్రజాస్వామ్యవాదులు, రాజకీయపార్టీలు, ముఖ్యవర్ పార్టీలు, పంచాయతీలు, అత్యధిక ప్రజానీకం నిరసించుతూ ప్రభుత్వమునకు తీర్మానములు, విజ్ఞప్తులు, టెలిగ్రాములు పంపుచున్నారు. మద్రాసులో యీ విధానం కారణంగా 100 కి 15 మంది మాత్రం వోటు చేశారు. చదువుకొన్నవారే సరిగా "మార్కు" చేయలేక పొరపాటు పడుతూంటే నూటికి 90 మందికి చదువురాని ఆంధ్రదేశంలో, చదువుకున్నవారిలో సైనా అధిక సంఖ్యాకులు సంతకం మాత్రం అతికష్టం మీద చేయగలిగిన ఈరోజులలో యీవిధానం అమలుజరపజూడడం ఎట్టి అవివేకమనిపించు కుంటుంది. కాన ప్రభుత్వం ఈ విధానమునకు స్వస్తిచెప్పాలి.

ఇక రెండవ విధానం మరీ అధ్వాన్న పరిస్థితులకు తీసుకునిపోయేదిగావున్నది. ప్రజాస్వామిక దేశాలన్నీ రోజురోజుకు స్వేచ్ఛగా, రహస్యంగా, తేలికగా ఎన్నికలు జరుపు విధానం అవలంబించుచుండగా మన ప్రభుత్వం రోజురోజుకూ బహిరంగంగా, స్వేచ్ఛను అరికట్టేదిగా, తక్కువ వోట్లు పోలయే విధానం అవలంబించుచున్నారు. వోటరు బహిరంగంగా, క్యాండిడేట్ల ఏజంట్ల ఎదుట తాను ఎవరికి ఓటు యివ్వదలచినదీ చెప్పడమంటే ఆంధ్రదేశంలో చరిత్ర ముందుకు సాగుటకు బదులు ఒక శతాబ్దము వెనుకకు పోతోంది. ప్రజాస్వామ్యం నానాటికి ఖూనీ చేయబడుతూ అభివృద్ధి నిరోధకంగా తయారౌతోంది. గ్రామాల్లో కలహాలు రెచ్చగొట్టి, కక్షలు పెంచుతూ పేద ప్రజలకు ప్రమాదం తెచ్చిపెట్టే పై రెండు విధానములకు ప్రభుత్వం స్వస్తిచెప్పి స్వేచ్ఛగా, రహస్యంగా, తేలికగా ఓటువేసే బ్యాలట్ కాగితములు. చిహ్నములు గల ఆయా అభ్యర్థుల పెట్టెలలో వేసే పద్ధతిపైననే ఎన్నికలు జరిపించాలి.

ప్రస్తుత చట్టం ప్రకారం అధ్యక్షుని గ్రామ వోటర్లందరు ఎన్నుకొనవలసి వున్నది. ప్రభుత్వం యీ విధానమునకు స్వస్తిచెప్పి పంచాయతీ సభ్యులనుండే ఎన్నుకొనే విధానము అమలుపర్చ తలంచినట్లు తెలియుచున్నది ఈ విధానం ప్రవేశపెట్టడమంటే ప్రజల హక్కును రద్దుపర్చడమే కాగలదు, ప్రజా విశ్వాసము కోల్పోయిన అధ్యక్షునిమీద కాని, మెంబర్లమీద కాని అవిశ్వాసం ప్రకటించి వెనక్కు పిలిపించే అవకాశం ఆ గ్రామ లేదా ఆయా వార్డు వోటర్లకిచ్చుట సమంజసం. అదే సరైన ప్రజాస్వామ్యం. అంతేగాని ప్రజల విశ్వాసం చూరగొన్నను, ఏ అయిదుగురో లేక ఆరుగురో సభ్యులకు విశ్వాసంలేదని ఆ అధ్యక్షుని పదవీచ్యుతుని చేయడం ప్రజాస్వామిక మనిపించుకోదు. ప్రభుత్వం పునరాలోచించి అధ్యక్ష ఎన్నికకు ప్రస్తుత విధానమే అమలులో వుండాలని కోరుచున్నాను.

ఆర్థిక స్తోమత

ఈ నాడు చాలా పంచాయతీలు ఆర్థికలోటు వలన ప్రజలకు అవసరమైనకనీస వసతులైనా చేయలేకపోవుచున్నాయి. ఇంటిపన్ను, వృత్తి పన్ను, ఆస్తి పరివర్తనమీద పన్ను, భూమి శిస్తులో 4 వ వంతు, యాత్రికుల పన్ను, వ్యాపారవంతుల అమ్మకం పన్ను, మార్కెట్ల మీద పన్నులు. చేపలపట్టుటమీద వచ్చు ఆదాయం, పోరంబోకులపై ఆదాయం, రెవిన్యూనుండి నూటికి పన్నెండున్నర శాతమునైన విధములుగా పంచాయతీలకు డబ్బు రాబట్టుటకు చట్టంలో అవకాశం కలుగజేయబడినవి. కాని, ఇందేదియు సక్రమంగా అమలు జరుగుటలేదు. ఆస్తి పరివర్తనమీద పంచాయతీలకు వచ్చు ఆదాయం తగ్గించుటకు ప్రభుత్వం చట్టం తెచ్చినది. హైకోర్టు తీర్పు మూలంగా మార్కెట్లమీద ఆదాయం లేకుండా పోయింది. చేపలుపెంచే అధికారమే పంచాయతీల కున్నది. కాని, వాటిని వేలంవేసే అధికారం రెవిన్యూ డిపార్టుమెంటుకే వుండుకొనుటచేత దానిపై ఆదాయంకూడా పంచాయతీలకు సక్రమంగా వచ్చుటలేదు. పోరంబోకు భూములన్నీ పంచాయతీల పరం చేయాలని చట్టంలో వున్నా రెవిన్యూ డిపార్టుమెంటువారు అనుమతించుటలేదు. గ్రామంలోని కొన్ని పోరంబోకులు పి. డబ్ల్యు. డి. వారి అధీనంలో నున్నవి. చట్టంలో అవకాశం వున్నను ఈ విధంగా అన్నీ అవరోధములే కల్గుచున్నవి.

ప్రభుత్వం యివ్వవలసిన రెవిన్యూనుండి 12½% యింతవరకు ఒక్క పైసా అయినా యివ్వలేదు. భారతదేశంలోని యితర రాష్ట్రములలో నూటికి మూడు రూపాయలనుండి ముప్పదిమూడు రూపాయలవరకుయిస్తూండగా ఆంధ్రరాష్ట్రంలో మాత్రం యేమీ ఇవ్వకపోవడమునకు ప్రభుత్వం ఆర్థిక లోటు కారణంగా చూపడం సరైనదికాదు. పైగా, పంచాయతీలకున్న కొద్ది ఆర్థికావకాశములలోను ప్రధానమైన స్టాంపు డ్యూటీలో 2/5 వంతును జిల్లా బోర్డులకు యిచ్చుటకు 26-9-1955 తేదీన ఆంధ్ర అసెంబ్లీ సవరణబిల్లును ఆమోదించుట ద్వారా పంచాయతీలకు తీరని నష్టం కల్గించారు.

ఇక పోతే యింటి పన్ను, వృత్తి పన్ను, ల్యాండ్ సెస్సులో 4 వ వంతుల మీద వచ్చే రాబడి, పన్నుల వసూలు సిబ్బంది జీతాలకే చాలడంలేదు. ఇదే విధానం ప్రభుత్వం కొనసాగించిన పంచాయతీలు నామ మాత్రమై పోవు ననుటలో అతిశయోక్తి లేదు.

పంచాయతీల ఆర్థిక సౌష్ఠవం కొరకు రాష్ట్ర పంచాయతీల మహాసభలో పెక్కు సూచనలు చేయబడినవి. కాని, వాటిని ప్రభుత్వం పరిశీలించుటకు కూడా పూనుకొనుటలేదు. క్రొత్త అవకాశములు కలుగజేయనప్పటికి చట్టంలో నున్న మేరకైనా అమలు జరుగునటుల చూడవలసిన బాధ్యత. ప్రభుత్వంపై నున్నది. ప్రభుత్వంపై శ్రద్ధ తీసుకొనివిధంగా బాధ్యత అన్ని పంచాయతీలపైనను, ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీ యూనియన్‌పై యున్నది.

అధికారాలు

పంచాయతీ అధ్యక్షుల, పంచాయతీ అధికారాలు చట్టములో చాలా యున్నవి. కాని, ఆచరణలో ఏవీ కూడా సాగనీయడం లేదు. ఉదాహరణకు 1 వ తరగతి పంచాయతీలకు కార్యనిర్వాహకోద్యోగులను నియమించి సర్వాధికారములు వారికి యిచ్చారు. పంచాయతీ తీర్మానములు సంవత్సరాలు గడచినా కూడా అమలుజరుప నిరాకరిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పందల సంఖ్యలో నున్నారు. ప్రజలు తాము ఎన్నుకున్న అధ్యక్షుని, సభ్యులను త్రృణీకరుగాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను త్రృణీకరుట కదా! ప్రజలకు కావలసిన పనిని చేయుటకు లేదా చేయించుటకు అధ్యక్షునికి గాని పంచాయతీకిగాని అధికారం లేదు. ఈ విధంగా 1 వ తరగతి పంచాయతీ అధ్యక్షులు అధికారంలేని అధ్యక్ష స్థానాల నలంకరించి వగచి వస్తోంది.

ఇక రెండవ తరగతి పంచాయతీలు కూడా ప్రజల అవసరాలకు కావలసిన రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం మొదలగునవి చేయాలన్న అనేక డిపార్టుమెంటుల వారి శాంక్షన్లు, చెక్ మెజర్ మెంట్లు కావలసి వుండుటచేత ఆచరణలో అసాధ్యమగుచున్నది. కడకు స్వాతంత్ర్యదినోత్సవములు, రిపబ్లిక్ దినోత్సవములు, ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవం, ఆరోగ్య శిశు వారములు జరపాలనుకున్నా, బడిపిల్లలకు ఆటల పోటీలు జరిపి, సైన్సాపక ప్రదర్శనములు జరిపించి బహుమతులు పంచాలన్నా పది రూపాయలకంటె ఎక్కువ ఖర్చు చేయడానికి పంచాయతీకి అధికారం లేదు.

ఇక యిప్పటికి సంకుచితంగా పంచాయతీలకు సంక్రమించిన క్రిమినల్-సివిల్ అధికారములను కూడా ప్రభుత్వం రద్దు చేయ సంకల్పించినటుల తెలియుచున్నది. బొంబాయి మధ్య ప్రదేశ్ రాష్ట్రములలో పంచాయతీల సివిల్-క్రిమినల్ అధికారములు హెచ్చుచేస్తూ వుంటే మన ప్రభుత్వం వున్న కొద్దిపాటి అధికారాలు కూడా రద్దు చేయ చూస్తోంది.

ఒకటవ తరగతి పంచాయతీ ఎగ్జిక్యూటివ్

(మిగతా 6 వ పేజీలో)





మీ పళ్లను శుభ్రపరచుటకు ఒక క్రొత్త, యింకా మంచి మార్గము ఇదిగో!

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని 'కొలినోస్' మీ పళ్లను తెల్లనివిగా చేయుటయే కాక, దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగించి యిగుళ్లు గట్టిగా ఉండుటలో సహాయపడును. మరియు ఊపిరిని గంటలతరబడి సువాసనతో ఉంచును. సమృద్ధిగానున్న కోలినోస్ నురుగే దీని రహస్యము. అది ఆక్టివ్ క్లోరోఫిల్‌ను నోటిలో ప్రతి మూలకు తీసుకొనిపోవును.

ఎంతో పొదుపు! 'కొలినోస్'నురుగు మీ డబ్బుకి అధిక విలువను కూడ యిస్తుంది. ఒక పొడిబ్రష్ మీద అర అంగుళమే చాలును. ఆక్టివ్ క్లోరోఫిల్ గల ఆకుపచ్చని 'కొలినోస్' వాడుట నేడే ప్రారంభించండి!



GK. 1170

జాతీయ వికాస కార్యక్రమాలతో సాంఘిక విప్లవ సాధన

శ్రీ వి. టి. కృష్ణమాచారి
(ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు)

గ్రామీణ భారతదేశం నూతన సాంఘిక వ్యవస్థను, పునరుజ్జీవనాన్ని సాధించడానికి మహత్తరకృషిని కొనసాగిస్తున్నది. జాతీయవికాస కార్యక్రమం, ప్రాంతీయాభివృద్ధి కార్యక్రమం యీ మహత్తర కృషిలో ప్రముఖ పాత్రను నిర్వహిస్తున్నాయి.

లక్షలాది గ్రామీణ కుటుంబాల మానసిక దృక్పథాలలో క్రొత్త మార్పులుతెచ్చి, ఉన్నత జీవన వ్యయ ప్రమాణాలను సాధించడానికి వారిని పురిగొల్పడానికి అందు కనుకైన వాతావరణాన్ని సృష్టించడం, గ్రామీణ సమస్యలు పరిష్కారం కావాలి. ఏదానికి యీ సమస్యను మానవ కారుణ్య దృష్టితో పరిశీలించాలి.

జాతీయ వికాస కార్యక్రమానికి పంచవర్ష ప్రణాళికలలో అతి ప్రముఖస్థానమివ్వబడింది. ఈ కార్యక్రమంలో రెండు భాగాలున్నాయి.

ప్రతి ప్రాంతం జాతీయ వికాస కార్యక్రమం క్రిందకే వస్తుంది. ఇది శాశ్వతమైన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం కూడా శాశ్వతస్థాయిలోనే యీ కార్యక్రమానికి సహాయం చేస్తున్నది. ఇది మొదటి దశ.

స్థానిక ప్రజల సహకారంతో సత్ఫలితాలు సాధించబడిన ప్రాంతాలు, తీవ్రతర అభివృద్ధికి ఒక నిర్ణీత కాలంవరకు సమూహ వికాస కార్యక్రమం క్రింద చేర్చబడతాయి. ఈ నిర్ణీతకాలం సాధారణంగా మూడు సంవత్సరాలు వుంటుంది. తీవ్రతర అభివృద్ధిని సాధించడానికి నిర్ణయించబడిన ఆట్టి ప్రాంతాలలో గ్రామసేవకులు, అధికారులు, ఆనధికారులు క్రొత్త విధానాలను అనుసరించి, క్రొత్త అనుభవాలనుపొంది, గ్రామీణ సమస్యలను పరిష్కరించడానికి క్రొత్తపంథాలనుతొక్కి, ఇతరప్రాంతాలకు ఆదర్శప్రాయమైన కృషి సాగిస్తున్నారు. ఈ తీవ్రతరాభివృద్ధి కొనసాగినతర్వాత, ఆ ప్రాంతాలు తిరిగి జాతీయ వికాస కార్యక్రమం క్రిందికి చేర్చబడతాయి.

ఈ రెండుదశలకు అవినాభావసంబంధం వున్నది. రెండుదశలు ఒకే ఉద్యమంలోని రెండుభాగాలు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలం ముగిసేలోగా భారతదేశంయావత్తూ జాతీయవికాస కార్యక్రమం క్రిందకు తీసుకురాబడాలనీ, కనీసం మూటికి నలభై వంతుల ప్రాంతాలలోనైనా జాతీయవికాస కార్యక్రమం తక్కిలో తీవ్రతర అభివృద్ధి ఆమలు జరపబడాలని నిర్ణయించబడింది.

ప్రధాన లక్ష్యం

ఈ ఉద్యమంయొక్క ప్రధానలక్ష్యం ఏమిటి? గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఆ సమస్యనంతనూ మానవకారుణ్య దృష్టితో పరిశీలించాలి. గ్రామప్రాంతాలలో దారిద్ర్యాన్ని నిర్మూలించి, ప్రజలలో నిస్సత్తువాన్ని పారదోలి, అభివృద్ధి కృషికి వారిని ప్రోత్సహించి, అందుకు వారిని ఉద్యుక్తులుగా చేయాలని తలపెట్టబడింది. ఈ ఉద్యమం ప్రభుత్వ ఉద్యమంకాదని గుర్తుచేస్తున్నాను. ఇది ముఖ్యంగాటికీ ప్రజల ఉద్యమం. ఇది వ్యక్తులకృషిమీద ఆధారపడివుంటుంది. అధికారులు చేయగలిగినదల్లా సాంకేతిక సలహాలివ్వడం, ఆర్థిక సహాయం, సిబ్బంది సహకారం మాత్రమే. ప్రజలే చొరవచేసి, అనధికార నాయకత్వం క్రింద మహా ఉద్యమాన్ని కొనసాగించాలి. గ్రామీణ జీవితానికి సంబంధించిన వివిధ సమస్యలకు పరస్పర సంబంధముందనీ, ఏకకాలంలో విధిగా పరిష్కరింపబడాలనీ గుర్తించడం అత్యవసరం.

తలపెట్టిన సాంఘికసమాన్ని తీసుకురావడానికి ఏ విధంగా కృషిచేయాలి? ఏ కార్యక్రమాలను నిర్ణయించాలి?

మొట్టమొదటిది ఉద్యోగ వసతులను, ఉత్పత్తులను పెంపొందించటం. గ్రామప్రాంతాల్లో దీర్ఘకాలిక నిరుద్యోగం, చాలీచాలని వృత్తులు, అతి ప్రధానమైన సమస్యలు. వ్యవసాయపు పనులు సంవత్సరం పొడుగునా వుండవు. ఈ సమస్యల పరిష్కారానికి ముందుగా పూనుకోవాలి. వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టి, కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు మొదలైన సహాయ వృత్తులను కల్పించి, భిన్న రకాలైన వృత్తులను కల్పించాలి.

సమష్టి కృషి, పరస్పర సహకారం గ్రామ ప్రజలకు అలవరచడం రెండవది. స్వయంకృషి వల్లనే తలపెట్టిన అభివృద్ధి సాధించబడగలదనీ, సహకార మార్గాల వల్లనే గ్రామీణ సమస్యలు పరిష్కరించబడగలవనీ గ్రామ ప్రజలు గుర్తించేటట్లుచేయాలి. మన దేశంలో సహకార సంఘాలు యిప్పటికి నలభై సంవత్సరాలనుంచి పనిచేస్తున్నా, సహకారోద్యమం అత్యున్నత స్థాయిలో వున్న ప్రాంతాలలో కూడా నూటికి నలభై, ముప్ఫై వంతుల కుటుంబాలకుమాత్రమే ఋణసౌకర్యాలు కలుగుతున్నాయి. మిగిలి పోయిన నూటికి డెబ్బది వంతుల మందికి పరపతి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి? గ్రామాలలోని దరిద్ర కుటుంబాలు వారికి సహాయపడే సహకార సంఘాలలో సభ్యులుగా చేరడానికి వారి ఆర్థిక పరిస్థితిని పెంపొందించాలి. గ్రామ సంఘాలు వారికి అవసరమైన మొత్తాలను అప్పుయిచ్చి, అవి సద్వినియోగ మౌతున్నది, లేనిదీ పరిశీలించి, వడ్డీతో సహా తిరిగి రాబట్టుకొని వడ్డీతో రుణం కూడా వారు చెల్లించే ఆర్థిక స్తోమత కలిగేటట్లు చేయాలి.

సమష్టి కృషి

గ్రామ ప్రజలందరి సంక్షేమానికి సమష్టి కృషి చేయాలి. ప్రతి కుటుంబం తమ కాలంలో కొంత భాగాన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమానికి వినియోగించాలి. ఇంతేగాక మనసంఘటితమైన మహిళా యువజనోద్యమాలను ఏర్పాటు చేయాలి.

ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే యీ క్రింది ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వచ్చేటట్లుగా చూడాలి.

1. గ్రామాలలోని ప్రతి కుటుంబానికి ఒక అభివృద్ధి ప్రణాళికను యిచ్చామా? ఆ ప్రణాళికను అమలుజరపడానికి మనం ఎంతవరకు సహాయపడుతున్నాం.?

2. ప్రతి కుటుంబానికి కనీసం ఒక సహకార సంఘంలోనైనా సభ్యత్వం చేకూరిందా?

3. ప్రతి కుటుంబం తమ కాలంలో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సుకోసం వినియోగిస్తున్నదా?

4. గ్రామాలలోని మహిళలు, యువజనులు యీ ఉద్యమంలో ముఖ్య పాత్రను నిర్వహిస్తున్నారా? లేదా?

ప్రతి గ్రామంలో అన్ని కుటుంబాలకు సమష్టి ప్రయోజనాలు చేకూరితే తప్ప యీ ఉద్యమం విజయవంతమైనట్లు కాదు. పెద్ద భూస్వాములకు మాత్రం దానివల్ల ప్రయోజనం కలిగి బడుగు రైతులకు, కౌలుకు చేసే వారికి, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం కలిగించకపోతే యీ ఉద్యమం నిర్వహించి లాభం లేదు. గ్రామాలలో మనసంఘటితమైన, శక్తిమంతమైన నవ సమాజాన్ని స్థాపించడం, ఆర్థిక అసమానత్వాన్ని తొలగించడం యీ ఉద్యమంయొక్క ప్రధాన లక్ష్యాలు.

పైన పేర్కొనబడిన అంశాలన్నీ సమూహ వికాస కార్యక్రమానికీ, జాతీయ వికాస కార్యక్రమానికీ సమానంగా వర్తిస్తాయి. చిన్న కమతాలు భూమిని ఏక కమతాలుగా చేసే ప్రయోజన కార్యక్రమం అన్ని ప్రాజెక్టులలోను చేరాలి. చిన్న చీలికలు వుండడం వల్ల వ్యవసాయాభివృద్ధికి ఎటువంటి అంతరాయం కలుగుతుందో మనందరికీ తెలుసు. అందువల్ల పై కార్యక్రమం జాతీయ వికాస కార్యక్రమం అమలు జరుగుతున్న అన్ని ప్రాంతాలలోను అమలు జరగాలి.

దానికి తోడు ఆ ప్రాంతంలో ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు అమలు జరుగుతూంటే జాతీయ వికాస కార్యక్రమ సిబ్బంది అందుకు తోడ్పడాలి. అదే విధంగా భూ సంస్కరణల కార్యక్రమాన్ని అమలు జరపడానికి కూడా ఆ సిబ్బంది సహాయపడాలి. చిన్న రైతులకు దీర్ఘ కాలిక ఋణ సౌకర్యాలు కల్పించి, వారి భూములను అభివృద్ధి చేసుకోడానికి అవకాశాలు కలిగిస్తే తప్ప భూసంస్కరణలవల్ల ఎట్టి ప్రయోజనం చేకూరదు.

అన్నిటికంటె ముఖ్యమైనదీ, యీ ఉద్యమం దశ ఉద్దేశ్యాన్ని విడనాడరాదు. గ్రామ ప్రజలందరు సమష్టి బాధ్యతతో, సంఘ శ్రేయస్సుకు కృషి చేస్తేనే తమ జీవన వ్యయ ప్రమాణాలు పెంపొందుతాయని వారు గుర్తించేటట్లు, గ్రహించేటట్లు చేయాలి.

ఈ ఉద్యమం అమలులోకి వచ్చిన యీ స్వల్ప కాలంలోనే గ్రామ ప్రజలలోనూ ఉత్సాహాన్ని, నవ చైతన్యాన్ని రేకెత్తించగలిగింది. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజల సహకార, సానుభూతులతో యీ ఉద్యమం వర్ధిల్లగలదని ఆశిస్తున్నాను.

పంచాయతీల పరిపాలన
(8 వ పేజీ తరువాయి)

అధికారి ఉద్యోగస్థులు కర్తుడేసే పంచాయతీల తీర్మానములను వసూలు వరచే కార్యదర్శులుగా వారిని నియమించడం పంచాయతీలకు క్రిమినల్, సివిల్ అధికారములను పెంచడం, స్టేట్ పెత్తనముల నుండి కొంత భాగాలు పంచాయతీలకు ఇవ్వడం ద్వారా పంచాయతీల ఆర్థిక పరిస్థితి పెంపొందించుట అభివృద్ధి కరంగా దశచేసే లోపల పంటవే భవనంలో చెల్లించుకొనే పద్ధతులు చేకూర్చుటకు వర్ధిల్లే అధికారం పంచాయతీలకివ్వడం, ప్రభుత్వమే ఎన్నుకోవలె నటువంటి అధ్యక్షులపైన పంచాయతీకి అవిశ్వాసము తెలిపేందుకు అవకాశము మొదలగు వాటిని ఆ పంచాయతీలకు అప్పగించుట అవసరం.

ఈ నాడు రాజ్యాంగంలోని 40 వ సూత్రం ప్రకారం "పంచాయతీ రాజ్యం" అనే పేరు సార్థకమవుతుంది.

నారసింహ లేహ్యము



ఉబ్బసం, దగ్గు, క్షయ, నిర్బలత, మొదలగు వాటిని అతిమాత్రం కూడిరిస్తుంది. రక్తవృద్ధి కలిగించును. 20 తు. బుడ్డి రు. 3-4-0 పోస్టేజి అ. 15. పి. ఎ. ఏ. అండ్ కో., "ఆయుర్వేదసమాజం" పెరిదేపి నెల్లూరు జిల్లా

విజయ సింధూరము
స్త్రీల హిస్టీరియా వ్యాధులకు అమృతము
శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ, ఏలూరు.

స్థాపితము: 1926 సంవత్సరం.
నమస్త రకముల వ్యాధులకు, తెలుపు మర్మ వ్యాధులకు చికిత్స చేయబడును. లిస్టుకు, వ్రాయండి.
రెడ్డి & కో, (రిజిష్టర్డు) గోపాలపురం, తూ. గో. జిల్లా, (వయా) రవులు.

భారత ప్రభుత్వం
ఆహార అండ్ వ్యవసాయ శాఖ

ఆర్ టి ఎఫ్ / ఎస్ పి ఆర్ / టి ఆర్ (41).

కలకత్తా సెంట్రల్ రిజర్వులో నిలవవున్న స్టాకులలోనుండి 126 టన్నుల బెంగాల్ సాధారణ వుప్పుడు బియ్యము, 400 టన్నుల ఒరిస్సా సన్న ధాన్యం, 3000 టన్నుల ఒరిస్సా మేలిరకం సన్న ధాన్యం, 4000 టన్నుల బెంగాల్ సాధారణ ధాన్యం, 2,000 టన్నుల బర్మా వుప్పుడిబియ్యం కొనడానికి సీలువేసిన టెండర్లు కలకత్తాలోని భారత ప్రభుత్వం రీజనల్ డైరెక్టరు (ఆహారము) గారిచే కోరబడుతున్నవి. టెండర్లు నిర్ణీత ఫారములలో 1-11-55 ఉ. 11 గం. లలోగా రీజనల్ డైరెక్టరుకు చేరవలెను. వరతులు వివరింపబడు గల టెండరుఫారములు టెండరు 1కి రు 2/- లు చెల్లించి, కలకత్తా, నెం. 2 ఎస్ప్లనేడ్ ఈస్టులోని రీజనల్ డైరెక్టరు ఆఫీసునుండి పొందవచ్చును. ఏ టెండరు నైనా నిరాకరించే హక్కు పున్న స్టాకుల అతి చిన్న లాటు (20-40 టన్నులు) స్టాకును టెండర్లు వంపవలెను. పిపి-501(71)

వార్సాలో ప్రపంచ యువజనుల ఆటల పోటీలు - ఆంధ్రుల అనుభవం

శ్రీ ఎన్. కాంతారావు
(వార్సా క్రీడోత్సవానికి ఆంధ్ర ప్రతినిధి)

వార్సాలో ఇటీవల జరిగిన అయిదవ ప్రపంచ యువజన వుత్సవమునకు ఆంధ్ర దేశంనుంచి మల్లయుద్ధ ప్రవీణుడైన నేనూ, ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ శ్రీ కామేశ్వరి ఈశ్వర్రావుగారు హాజరైనాము.

పోలెండు ముఖ్యపట్టణమయిన వార్సాలో జులై 31 నుంచి ఆగస్టు 14 వరకు ప్రపంచం నలుమూలలనుంచి 114 దేశాలనుంచి వివిధ సంఘాల తరఫున 30 వేల మంది యువకులు, విద్యార్థులు హాజరయ్యారు. సుహృద్భావ వాతావరణంలో యీ పేరుకలు జరిగినవి. వైజ్ఞానిక రంగంలోనూ, క్రీడా రంగంలోనూ తమతమ నైపుణ్యాన్ని ప్రదర్శింపుటకు ఒకరి అనుభవం నుంచి మరియొకరు అనుభవం గడించేందుకు, ఒకరి అభిప్రాయాలు యింకొకరు తెలిసికొనేందుకు యీ పేరుకలు తోడ్పడినవి. ఇది విజ్ఞాన చరిత్రలో మరపురాని సంఘటన.

వార్సాలో యీ పేరుకలతోపాటు రెండవ అంతర్జాతీయ యువజన ఆటల పోటీలుకూడా జరిగినవి. ఈ పేరుకలకు ఆటల పోటీలకు భారత దేశంనుంచి 320మంది ప్రతినిధులు హాజరైనారు. వీరిలో 130 మంది ఇంగ్లండులోనూ, తక్కిన యూరప్‌దేశాలలోనూ చదువుకుంటున్న విద్యార్థులు. తక్కినవారు మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. వీరిలో మంచి ఆటగాళ్ళు క్రీడారంగములో నిపుణులు, కళాకారులు, గాయకులు, సంగీత నిపుణులు, నర్తకులు, సినిమా నటులు, కళాకారులు, పత్రికా రచయితలు, ఇతర రంగాలకు చెందిన విద్యార్థులు, యువకులు వున్నారు. "దోబీ హా జమీన్"లో నాయకుడు శ్రీ బల్‌రాజ్ సహాని యీ ప్రతినిధి వర్గానికి నాయకుడు. ఇండియాలో యీ పేరుకల ప్రిపరేటరీ కమిటీకి కార్యదర్శి అయిన శ్రీ ఓ. నవర్యాక్ యీ ప్రతినిధి వర్గానికి కార్యదర్శి.

వైజ్ఞానిక రంగంలోనూ క్రీడా రంగంలోనూ ఒకరిదేశ యువకుల గొప్పతనాన్ని యింకొకరి దేశంవారు తెలుసుకొనుటకు యీ వుత్సవాలు యెంతగానో తోడ్పడినవి. ఈ పదిహేను రోజులలో వివిధ దేశాలకు చెందిన ట్టివి 375, అంతర్జాతీయ మైనట్టివి 98 వైజ్ఞానిక ప్రదర్శనాలు యేర్పాటు చేయబడినవి. 226 చలనచిత్రాలు వార్సాలోని వివిధ సినిమా థియేటర్లలోనూ, ఆరు బైటను చూపించబడినవి.

రకరకాలచిత్రాలు, పెయింటింగులు, ఫొటోలు అసంఖ్యాకంగా ప్రదర్శించబడినవి. 80 దేశాల యువకుల జీవితానికి సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా ఒకటి యేర్పాటు చేయబడింది. కళ, నృత్యం, సంగీతం, సినిమా, ఫోటోగ్రఫీ, సాహిత్యం మొదలగువాటిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరిగినవి.

ఈ అన్ని విషయాలలోనూ ఇండియా ప్రతినిధివర్గం గొప్పస్థానాన్ని ఆక్రమించగలిగిందని చెప్పడానికి మేమెంతో గర్వపడుతున్నాం. మన వైజ్ఞానిక ప్రదర్శనాలను వేలకొలది యువకులు చూచి ఆనందించడమే గాక పలుమార్లు అడిగి మళ్ళీ ప్రదర్శించుకున్నారు. సమష్టిగానం, ఫోక్‌ఆర్టు, వాయిద్యం, ఫొటోగ్రఫీలలో మన ప్రతినిధివర్గానికి "ఫెస్టివల్ లారేట్", అను బిరుదు బహూకరించబడింది. వీటికి బంగారు పతకాలతోపాటు, మనదేశం రెండు వెండిపతకాలు, రెండు కంచుపతకాలు, ఇంకా మూడు ఉత్తర బహుమతులు పొందింది.

ఇదే సమయంలో పోలెండు ఆటల సమాఖ్యవారు జరిపిన ఆటల పోటీలలో 42 దేశాలకు చెందిన 4,687 మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలు 23 శాఖలుగా నిర్వహించ బడినవి. ఈ పోటీలలో 100 జాతీయ ప్రమాణాలను మించినట్టివి, అయిదు అంతర్జాతీయ ప్రమాణాన్ని మించినట్టివి వున్నవి. ఇవిగాక యితర రకాల ఆటలలో 17 వేల మంది యువకులు పాల్గొన్నారు. హాకీలో సంప్రదాయం ప్రకారమే మనకు మొదటి స్థానం లభించింది. ఇంకా ఇండియనులకు ఆటలలో 12 బహుమతులు లభించినవి.

ఈ ఉత్సవ సమయంలో 500 పైగా సమావేశాలు, 19 వివిధ వృత్తులవారి సమావేశాలు వారి వారి అభిరుచులకు తగినట్లుగా ప్రపంచములోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన యువకుల విద్యార్థుల సమావేశాలు జరిగినవి. ఈ కార్యక్రమాలన్నీ ఒక ముఖ్యమైన లక్ష్యంపై ఆధారపడివుండినవి. అది ప్రపంచ శాంతి, ప్రపంచ యువకుల అభివృద్ధికి ఈ శాంతి చాలా అవసరము. భారత ప్రతినిధివర్గం, పోర్చుగీసు డెలిగేషన్‌తో పోర్చుగీసు వలసరాజ్యాల నుంచి వచ్చిన ప్రతినిధివర్గంతో ఉపయోగకరమైన సమావేశాలు జరిపారు. ఈ సమావేశం ద్వారా మాకు తెలిసినదేమంటే పోర్చుగల్ యువకులు గోవాలో పోర్చుగీస్ ప్రభుత్వం జరిపిన దత్యలతో ఏకీభవించరని, ఆదే విధంగా ఆసియా యువకుల సమావేశాలు అగ్రరాజ్యాలనుంచి వచ్చిన యువకుల సమావేశాలు వలస రాజ్యాల యువకుల, క్యాంపు పైర్లు మొదలైనవి వుత్సాహంగా జరిగినవి. ఆగస్టు ఆరవ తేదీన హిరోషిమామీద జరిగిన ఆటంబాంబుదాడి 10 వ వార్షికం జరిగినది. జపాను ప్రతినిధివర్గానికి ఆ రోజున అన్ని డెలిగేషనుల యువకులు సంతాపాన్ని తెలియపరచడమే కాకుండా ఒక పెద్ద సమావేశ గానము జరుపబడింది. ఈ సమావేశాలు లాంఛనప్రాయంగా జరగడము కాకుండ వివిధ డెలిగేషన్ల చొరవతో జరిగినవని అని గమనించినప్పుడు వాటి ప్రాముఖ్యత బాగా బోధపడుతుంది.

జాతి, వర్ణ, రాజకీయ సిద్ధాంతభేదాలు లేకుండా ఖండాంతరాలనుంచి వచ్చిన యువకుల ఈ సమావేశాలు నిజముగా వారి సజీవమైన ఐక్యతను తెలుపుతవి.

మేమందరము పోలెండు యువకులకు ఋణపడి వున్నాము. యుద్ధకాలంలో ధ్వంసమైన వార్సానగరపు నిర్మాణ కార్యక్రమాన్ని చూశాము. మా సహకార సూచకముగా ఒక పాతకాల భవన నిర్మాణంలో సహకరించడమే కాకుండా "స్నేహమార్గము" అనే రాజబాటలో మొక్కలు నాటినాము.

ఈ ఉత్సవాలలో పాల్గొన్నందున మా దేశ అభివృద్ధి కార్యక్రమాలలో ఇంకా ఎంతో పట్టుదలతో పాల్గొనాలనే వుత్సాహం బలపడింది. ప్రపంచ శాంతిని కాపాడి తీరాలని కృత నిశ్చయులమైనాము.

కొత్త వరి విత్తనాలు

రచన డాక్టర్ బి. పి. పాల్,
డైరెక్టర్, భారతీయ వ్యవసాయ పరిశోధనాలయం

యుద్ధ పంకిలితమైన ఈ భూమండలంలో వివిధ దేశాలూ తమతమ అన్యోన్యం అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ, శాంతి సౌభాగ్యాలను సంరక్షించడానికి యథాశక్తిగా కృషిచేస్తూ, చాలావరకు కృతకృత్యం కాగలుగుతున్నాయి. అంతర్జాతీయ సహకారంతో జాతీయైక్యతాన్ని సాధించడానికి అనేకదేశాలు ఈ విధంగా చేస్తున్న కృషి చాలా భాగం వ్యవసాయ రంగంలో కనుపిస్తోంది.

పంటల అభివృద్ధి అనగానే, ఇప్పుడి ముఖ్యదిగా పంటలు పండించడం, ఎరువులు వెయ్యడం, పొలాలలో పంటలకు వ్యాధులు సోకకుండా రసాయనాధికాల ప్రయోగించడం మొదలైన కార్యకలాపాలు జ్ఞప్తికివస్తాయి. జపాను వరిసాగు విధానంవల్ల మన దేశంలో వరిపంట బాగా అభివృద్ధిఅయింది. అయితే అన్ని ఇతర విధానాలకంటే ముఖ్యంగా మేలిరకం విత్తనాలవల్లనే పంట యిబ్బడి ముబ్బడిగా అభివృద్ధి అవుతుందనేది స్పష్టం.

మేలిరకాలు

మేలిరకం వాట్లనూ, విత్తనాలనూ సృష్టించే పని విజ్ఞానికి ఎంతో జటిలమైన క్లిష్ట కార్యంగానే పరిగణించవలసి వుంటుంది. ఉత్తమమైన గుణ సంక్రామక కణాలను సేకరించి కొత్త రకం నాట్లను తయారుచేయడం ఉత్పత్తిదారుల కర్తవ్యం. ఇటీవల ఈజిప్టునుంచి బెర్సీమ్ అనే పశుగ్రాసపు పంట ఆస్ట్రేలియానుంచి "రిడ్లే" అనే గోధుమజాతి అమెరికానుంచి "ఎస్. పి. 17" అనే చిలగడదుంపజాతి, మొదలైన అనేక కొత్తరకాల పంటలు ప్రవేశ పెట్టబడ్డాయి. ఇట్లాగే అనేకదేశాల మధ్య ఎన్నో రకాల లావాదేవీలు జరిగాయి.

కొత్తరకం పూసా 4 అనే భారతీయ గోధుమ జాతి, ఆస్ట్రేలియాలోనూ, కొన్ని కోయంబత్తూరు వంగడాల చెరుకు రకాలు అనేక విదేశాలలోనూ, ఒకానొక టూలు తెగులును తట్టుకొనే భారతీయ అన్నూ జాతి అమెరికాలోనూ అమూల్యంగా ఉపకరించాయి.

మేలిరకం విత్తనాలను నాట్లను సృష్టించాలంటే, ఒక రాష్ట్రం లేదా ఒక దేశంనుంచి కాక ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి ఎన్నో రకాల గుణ సంక్రామక కణాలు గల రకరకాల జాతులను సేకరించి వాటిని సంకర పరచి, మేలితరమైన నూతన జాతులను సృష్టించవలసి ఉంటుంది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఈ అంతర్జాతీయ కార్యక్రమ నిర్వహణలో అపారంగా కృషిచేసింది.

ప్రపంచంలోని వివిధ రకాల గోధుమ, పరిజాతుల యొక్క, సబ జాతులయొక్క స్వరూప స్వభావాలను కూలంకషంగా వివరిస్తూ, ఇండియా మొదలైన వివిధ దేశాల సహకారంతో ఆ సంస్థ సమగ్రమైన జాబితాలనేకం తయారు చేసింది. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనాలయం ఇది వరకు 100 గోధుమ జాతులను గూర్చి సమగ్రమైన సమాచారాన్ని అందజేసింది. ప్రస్తుతం మరో ఎనభై జాతులను గూర్చి పరిశీలన జరుపుతోంది. ఈ విధంగా వివిధదేశాలు అందజేసే సమాచారాన్ని ఆహార, వ్యవసాయ సంస్థవారు పరంపరగా ప్రచురిస్తున్నారు.

వరి విత్తనాలను గురించి పరిశోధన

కటకంలోని కేంద్ర వరిశోధనాలయం వరి వంగడం అభివృద్ధికి అంతర్జాతీయంగా జరుగుతున్న కృషిలో బహుముఖాల సహకరిస్తోంది. వీటిల్లో ఏ రకాన్ని అయినా సాగు చేయ దలచుకొన్నవారు ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థకు వ్రాసి, ఆ జాతుల వరి విత్తనాలకు సంబంధించిన సర్వ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. ఇప్పటికే అనేక మంది ఇతర దేశాల గోధుమ పంటదారులు భారతీయ వంగడాలను పెంచడం పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని చూపుతూ ఉన్నారు. వ్యవసాయాభివృద్ధికి ప్రపంచ ఆహార సంస్థ తలపెట్టిన వివిధ అనేక కార్యక్రమాలు ఒక్క భారత దేశానికే కాక ప్రపంచంలో అనేక దేశాల అభివృద్ధికి తోడ్పడగలిగి నట్టివి. వ్యవసాయ పంటల అభివృద్ధికి, పశుగణాభివృద్ధికి తలపెట్టబడిన పెక్కు ఉపయోగకరమైన ప్రణాళికలవల్ల, దినదిన ప్రవర్ధమానమౌతున్న అంతర్జాతీయ సహకారంవల్ల అచిరకాలంలోనే సత్ఫలితాలు లభింపగలవని ఆశింపవచ్చును.

కాగితపు పరిశ్రమకు ముడిసరుకు
ద్వితీయ ప్రణాళికలో సమకూర్చడానికి పథకం

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో కాగితపు పరిశ్రమకు అవసరమైన వెదురు, ఇతరముడిసరకు క్రమపద్ధతిని నిర్విఘ్నంగా సప్లయిచేయడానికి "ఫారెస్ట్రీ కమిషన్" ఏర్పాటు చేయబడేలోగా ఒక "అడ్‌హాక్" సంఘాన్ని వెంటనే నియమించడానికి కాష్ట్రీ ప్రభుత్వాల అటవీశాఖ మంత్రుల, అధికారుల సమావేశంలో తీర్మానించబడింది. ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర, ఆహార, వ్యవసాయశాఖా మంత్రి శ్రీ ఏ. పి. జైన్ అధ్యక్షత వహిస్తున్నారు.

ఇండియాప్రభుత్వం అటవీశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ "అడ్‌హాక్" సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. వాణిజ్య పారిశ్రామిక శాఖ ప్రతినిధి, ప్లానింగ్ కమిషన్ ప్రతినిధి, రైల్వేశాఖ ప్రతినిధి, ముడిసరుకు లభ్యమయ్యే రాష్ట్ర ప్రతినిధులు ఈ సంఘంలో సభ్యులుగా వుంటారు.

కాగితం ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు ఎంతెంత లభ్యమయ్యేదీ వివిధ రాష్ట్రాలు వీలైనంత త్వరగా పరిశోధనలు జరిపి నిర్ణయించవలెనని కూడా సభలో తీర్మానించబడింది.

కాశ్మీర్ ద్వితీయ ప్రణాళిక
ప్లానింగ్‌కమిషన్ సమాలోచనలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—ద్వితీయ ప్రణాళికలో చేర్చడానికి కాశ్మీర్ రాష్ట్రానికి 94.14 కోట్ల ఖర్చుతో తయారుచేయబడిన కార్యక్రమాలను ప్లానింగ్ కమిషన్ నేడు చర్చించింది.

సమావేశానికి అధ్యక్షత వహించిన కమిషన్ డిప్యూటీ ఛెయిర్మన్ శ్రీ కృష్ణమాచారిగారు ప్రారంభంలో కార్యక్రమాలను గురించి ప్రసంగించిన అనంతరం కాశ్మీర్ ముఖ్యమంత్రి బక్షీ గులాం మహమ్మద్ కార్యక్రమాలలోని ముఖ్యమైనవాటిని వివరించారు.

కార్యక్రమాలను వివరంగా పరిశీలించేందుకు ఉపసంఘాలు నియమించబడినవి.

వ్యాసపీఠం



రేణుకా దేవి ఆత్మకథ

వెండితెరపై ప్రకాశించే రేణుకాదేవి అనే తార తెరమరుగు జీవితంలోని దుర్భర స్థితిగతులను శ్రీమతి మాలతి చందూర్ ఈ గ్రంథంలో చిత్రించారు. "గుండుసూది"లో ఈవరకే ప్రచురించబడిన ఈ "సీరియల్"ను దేశికవినాయకం వారు పుస్తకరూపంలో ప్రచురించారు.

పన్నెండేళ్ళప్రాయంలో వున్న రేణుక తండ్రిని కోల్పోయి అష్టకష్టాలపాలౌతుంది. అదృష్టవశాత్తూ సినిమాలో చేరే అవకాశం లభించి 'కృష్ణలీల'లో కృష్ణుడుగానటించి క్రమక్రమేణా తారాపథం అందుకొంటూ వుంటుంది. ఒక కంపెనీలో అనిల్‌బాబు అనే నటుడితో పరిచయ మౌతుంది. ఆయన బంధువులనూ, తన తల్లినీ, అన్నన్నూ ఎదిరించి అనిల్‌బాబును వివాహం చేసుకొంటుంది. క్రమక్రమేణా అనిల్‌బాబు వ్యసనలోలుడౌతాడు. రేణుక అగ్రనటీమణి అయి వేలకు వేలు సంపాదిస్తూ వుంటుంది. తెల్లవారుతూ తాగుడు మూగినట్లు తిరిగి అనిల్‌బాబు బంధువులు, రేణుకతల్లి, అన్నగారు రేణుక యింట్లో చేరుతారు. వీరి దనాశ, స్వార్థం, భర్త అనిల్‌బాబు దుర్వ్యసనాలు రేణుక జీవితాన్ని కల్లోలపరుస్తవి. ఒక్కొక్క చిక్కును విప్పడానికై ఆమె చేసే ప్రతి ప్రయత్నం కొత్త చిక్కులు సృష్టిస్తుంది. అంతటితో ఆమె జీవితం మరింత దుర్భర మౌతుంది. బైట పల్లకీలమోత, ఇంట్లో ఈగల మోతలా వుంటుంది సంసార జీవితం. బైటవారంతా రేణుక, అనిల్‌బాబులు ఆదర్శదంపతు లను కొంటారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన సామరస్యం లేదనే యదార్థం లోకానికి తెలియదు. మానసికచింత రేణుకాదేవిని గుండె వ్యాధికి ఎరచేస్తుంది. అంతవరకు సుదూరాన వున్న రేణుక అక్క, భర్తతోపాటు రేణుక యింటికి వచ్చి అక్కడే విడిదా చేస్తుంది. అనిల్‌బాబు ఆమెను కూడా వలలో వేసుకొని సరససల్లాపాలు ఆడుతూ వుండడంతో రేణుక హృద్రోగం పరాకాష్ఠను అందుకొంటుంది.

తన యింట్లోనే వుంగి, తన యింటివారితో లెక్కపెట్టుతున్న బంధుకోటికి తన ఆస్తిలో చిల్లిగవ్వయినా పోనివ్వరాదని రేణుకాదేవి నిర్ణయించుకొంటుంది. తన సర్వస్వాన్ని సేవాసదనానికి వ్రాసియిస్తుంది. "బంధుకోటంతో పోరాడిపోరాడి అలసిపోయిన రేణుక నిస్పృహతో కంపించిపోయి, బంధువర్గాన్ని బెదిరించింది."

"రేణుకాదేవి ఆత్మకథ" ఆసాంతమూ ఆరంభించిననాటి మొదలు అంతిమంవరకు పాఠకుడు ఉత్కంఠతో చదివిపోతారు. ఆయితే, పుస్తకం రెండు భాగాలు మూసివేసిన పాత్రల వైఖరి వికారంగా చూపిన కొన్ని అసాధారణంగా కల్పిస్తవి. మాతృత్వాభిరుచి లేని తల్లి, మరదితో వ్యభిచరించే ఇల్లాలు, మూసిన ఒక్కరిలోనూ కనిపించని బంధుకోటి, స్త్రీలను వెంటాడడంలో 'పిచ్చికుక్క'లవలెనే అనిల్‌బాబు ఆసలుజీవితంతెలియనివిశాలమైన సమాజం కళ్ళయెదుట పొడచూపుతవి. రేణుకాదేవిపట్ల పాఠకుని సానుభూతి సంపాదించడంకోసం ఈ విపరీత వాతావరణంలో కథను నడిపించారా అన్న సందేహం కలుగుతుంది పాఠకునికి. రేణుకాదేవిని ప్రతి పాఠకుడు కనికరించేటట్లు రచయిత్రిచేసి వుండవచ్చు. సినిమాతార జీవితంలోని దుఃఖతరంగ పూరితమని నిరూపించడంలోనూ ఆమె కృతకృత్యురాలై వుండవచ్చు. ఒక 'ఫ్లాష్ బ్యాక్' నుంచి మరొక 'ఫ్లాష్ బ్యాక్'కు కథను పెనుకను నడిపించే కథా సంవిధానంలోనూ ఆమె నేర్పుచూపి వుండవచ్చు. కాని ఒక్క ప్రధాన పాత్రకోసం దానికుట్టూ అసాధారణ పాత్రలను రచయిత్రి సృష్టించారన్నలోపం మాత్రం సాధారణంగా కనిపిస్తుంది.

106 పేజీల కల ఈ పుస్తకం వెల రు.1-8-0. ప్రచురణ దేశికవినాయకంవారి, విజయవాడ-2 చిరునామా వద్ద లభించగలదు.

తెలుగు బిడ్డ

శ్రీ కల్లి శ్రీరామమూర్తిగారి సంపాదకత్వాన రంగూన్‌నుంచి వెలువడుతున్న 'తెలుగు బిడ్డ' దినపత్రిక రెండో జన్మదినోత్సవం సందర్భంగా వెలువరించబడిన ప్రత్యేక సంచిక యిది.

బర్మా ఆంధ్రుల పరిస్థితులకు, వారి సాంస్కృతిక వికాసానికై జరుగుతున్న కృషికి సంబంధించిన పెక్కు వ్యాసాలు, కథలు కలవు.

ఆంధ్ర గవర్నర్, ఇతర ప్రముఖ నాయకుల సందేశాలు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ దివాకర్ల వేంకటావధాని మున్నగువారి రచనలుకూడా వున్నవి. డెమ్మీ క్వైరు. 66 పుటలు. వెల రూపాయి. వలయువారు: "తెలుగుబిడ్డ", నెం. 67, 41 వ వీధి, రంగూన్ అని వ్రాయవచ్చు.

శ్రీ తెన్నేటి విశ్వనాథం షష్టిపూర్తి సంచికలు

1955 వ సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీన శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి షష్టిపూర్త్యుత్సవం జరిగిన సందర్భంలో ప్రచురించబడ్డ ప్రత్యేక సంచికలు రెండు. ఒకటి ఇంగ్లీషులోనూ, మరొకటి తెలుగులోను ప్రచురించబడినవి.

జర్నలిజం ప్రచురించిన సంచికలో గాంధీజీ శ్రీ పొట్టి శ్రీరాములు, శ్రీ తెన్నేటి విశ్వనాథం, శ్రీ ప్రకాశంగార్ల ఫొటోలు, ఇండియా ప్రెసిడెంటు, వైస్‌ప్రెసిడెంట్, ప్రధాని ప్రభృతుల ఫొటోలు, ఇంకా అనేక

శ్రీ విశ్వనాథంగారి ఘన సన్మానం
(8 వ పేజీ తరువాయి)

తమకు జరిగిన సన్మానానికి శ్రీ విశ్వనాథంగారు కృతజ్ఞత తెలుపుతూ మహోపన్యాసం చేశారు. తమ రాజకీయ జీవితానికి మార్గదర్శకులైన శ్రీ ప్రకాశం ప్రభృతులకు జోహార్లు అర్పించారు. "మహాత్మాగాంధి నీతిని, పొట్టిశ్రీరాములు త్యాగనిరతిని, ఆంధ్రకేసరి ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకుని ఆంధ్రులు ముందుకు సాగిపోవాలి" అన్నారు.

విశాఖ నాటకమండలివారు "చంద్రగుప్త" నాటకం ప్రదర్శించారు. శ్రీ దూర్వాసుల దక్షిణామూర్తిగారి అధ్యక్షతన "బామాకలాపం" ప్రదర్శించబడింది. ఉత్సవాల సందర్భంలో పెక్కుమంది కవులకు, కళాకారులకు, గాయకులకు ఘనంగా సన్మానాలు జరిగినవి. పేలాది దీనులకు అన్నదానం జరిగింది. పెక్కుమంది మిత్రులు, అభిమానులు శ్రీ విశ్వనాథంగారికి షష్టిపూర్తి మహోత్సవాల సందర్భంలో అభినందనలు, కానుకలు పంపారు. ఈ షష్టిపూర్తి మహోత్సవాల సందర్భంలో ప్రముఖుల వ్యాసాలతో, సందేశాలతో ఇంగ్లీషులో, తెలుగులో రెండు ప్రత్యేక సంచికలు ప్రచురించబడినవి.

హిందూ కోడ్, విడాకుల చట్టం, మరణశాసనాల బిల్లు

వ్యాఖ్యాత: శ్రీ ఏ. బి. రెడ్డిగారు (హైకోర్టు వకీల్). ప్రచురణ: ప్రకాశ్ పబ్లికేషన్సు, గూడూరు, నెల్లూరుజిల్లా.

హిందూకోడ్ వెల రూపాయి. పోస్టేజి అర్ధరూపాయి. విడాకుల చట్టం వెల: నాలుగణాలు. పోస్టేజి ఒక అణా. మరణశాసనాల చట్టం వెల: నాలుగణాలు, పోస్టేజి అణా.

మంది కేంద్ర, రాష్ట్ర మంత్రుల, దేశ నాయకుల ఫొటోలు కలవు.

ప్రముఖుల పలువురు షష్టిపూర్త్యుత్సవానికి పంపిన శుభ సందేశాలు, 1948 వ సంవత్సరంలో మద్రాసు అసెంబ్లీలో హాజరుపాలసాగర ప్రాజెక్టుపై శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు చేసిన ప్రసంగం వగైరా కలవు.

తెలుగులో ప్రచురించిన సంచికలో అష్టావధాని శ్రీ ప్రౌఢ కృష్ణమూర్తిగారు, శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తిగారు మున్నగు వారి పద్య రచనలు, శ్రీయుతులు నార్ల వెంకటేశ్వరరావు, శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రిగారు, శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొండ వెంకటప్పయ్య, తుమ్మల సీతారామమూర్తి, కాశీనాథుని నాగేశ్వరరావు, రాయసం వెంకట శివుడు మున్నగు వారి వివిధ విషయాలను గురించి వ్రాసిన వ్యాసాలుకలవు. తెలుగు సంచికలోనే శ్రీ పి. కన్నన్ కాకాగారు (ఆంధ్రా యూనివర్సిటీ) వ్రాసిన భారతదేశచరిత్రలో కొన్ని అంశాలను గురించి ఇంగ్లీషులో వ్రాసిన వ్యాసం కూడా కలదు.

ఈ సంచికల ప్రచురణ: అశోక్ సంఘ కార్యాలయం, 1811, మెయిన్ రోడ్డు, విశాఖపట్టణం.

ఇండియా, అమెరికాల ఆశయ సామ్యం

ఈశ్వరుని పట్ల ప్రగాఢ విశ్వాసంతో జగత్కళ్యాణమే ప్రధాన లక్ష్యంగా, ప్రజాస్వామిక పథంలో చెట్టాపట్టాలు పట్టుకొని పురోగమిస్తున్న ఇండియా, అమెరికాల బాంధవ్య ముద్రను దిక్సూత్రంగా సూచించే నిమిత్తం యునైటెడ్ స్టేట్స్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసువారు "అవర్ హోప్స్ మార్చ్ సైడ్ బై సైడ్'' అనే పేరుతో చక్కని బొమ్మలు గల ఒక కరపత్రం ప్రకటించారు. భౌతికంగా చూస్తే ఒకదాని కొకటి సుదూరంగా వున్న ఈ దేశాలు ధర్మ భూమిలో అత్యంత సన్నిహితములని ఇది నిరూపిస్తున్నది.

ట్యాబ్‌లెట్స్ అండ్ టానిక్స్‌గైడ్

ప్రొఫెసర్ యన్. శైలసింగుగారు యీ గ్రంథాన్ని వ్రాశారు. దీనిలో 'ఆనిడాల్ పెప్సిన్' విక్సులు, 'ఐటాలిన్ కాంపౌండ్ ఏలిక్సైర్' మొదలయిన ఇంగ్లీషు పేటెంటు మందులకు సంబంధించిన భోగట్టా,—తయారుచేసే కంపెనీ పేర్లు, ప్రయోజనము, మోతాదు; పథ్యాపథ్యాలు—యీ విషయాలు ఉన్నవి. ఇంగ్లీషు మందుల వాడకంలో వైద్యం సాగించే వైద్యులకు యీ పుస్తకం కొంతవరకు సాయపడగలదు.

క్రౌన్ సైజులో 176 పేజీలు ఉన్నవి. అట్ట బైండు ఖరీదు రు. 2-0-0 లు.

ప్రాప్తి స్థానం: కొండా వెంకయ్య అండ్ సన్స్ విద్యా విషయ గ్రంథకర్తలు, సికింద్రాబాద్.

శ్రీ సుధ

శ్రీ సుభద్ర విజ్ఞానాభివృద్ధి కొరకై సదా మూసవత్రికలాలు 1 వ సంపుటం 12 వ సంచిక, 2 వ సంపుటం 1, 2 సంచికలు మా కార్యాలయం చేరినవి. ఆస్తికులకు అవసరమైన అనేక విషయాలు యీ సంచికలలో ఉన్నవి. వార్షిక చందా. 4-8-0. సంపాదకులు:— విద్వాన్, తోరమల్లె హెచ్. కె. రంగనాథాచార్యులుగారు, ప్రాప్తి స్థానం: శ్రీ సుధా కార్యాలయం, ఉత్తరాది మఠం, బెంగుళూరు, 4.

పశ్చిమ పాకిస్తాన్‌లో ఎన్నికలు
తాత్కాలికంగా తేదీ నిర్ణయం

లాహోర్, అక్టోబర్ 21—పశ్చిమ పాకిస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు తాత్కాలికంగా నవంబరు 5 వ తేదీకి నిర్ణయించబడినవి. ఈ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పెర్మనెంట్ పూర్ణమైన మంత్రివర్గంలో డిప్యూటీ మంత్రులుగాని, పార్లమెంటరీ కార్యదర్శులుగాని వుంటగలరని పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రి డాక్టర్ ఖాన్‌సాహెబ్ అన్నారు.

ఏమైనప్పటికీ డిప్యూటీ మంత్రి శరత్తులను నియమించడం సంభవిస్తే, రాజకీయ పదవులు గాక, కేవలం పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా మాత్రమే వారి నియామకం జరుగగలదని కూడా ఈ సందర్భంలో ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమ పాకిస్తాన్‌లో ఆదరోజులు పర్యటించడానికై పాకిస్తాన్ గవర్నర్ - జనరల్ ఇస్కందర్ మీర్జా నేటి రాత్రికి ఇక్కడికి వస్తున్నారు.

లాహోర్, ముల్తాన్, బావల్పూర్ డివిజన్లలోని వరదపీడిత ప్రాంతాలను చూసిన అనంతరం ఆయన పెషావర్ కూడా వెళ్ళగలరు.

పాకిస్తాన్ కేంద్ర మంత్రివర్గంలో నియమించబడనున్న సింధు మాజీ గవర్నర్ ఇఫ్తికార్ హుసేన్‌ఖాన్ కూడా నేటి రాత్రి ఇక్కడికి వస్తున్నారు.

రాజ్యాంగ సమావేశం నవంబరు 21 వ తేదీన ప్రారంభమై డిసెంబరు 28వ తేదీవరకు జరుగుతుంది.

గ్లికోడిన్-టెర్ప్-వసాకా
అలెంబిక్ కెమికల్ వర్క్సు కంపెనీ లిమిటెడ్, బరోడా—
మీరు అలెంబిక్ లో పూర్తి విశ్వాస ముంచవచ్చును.

ఇండియా పెట్టుబడితో, ఇండియా నిర్వహణ క్రింద, ఇండియాలోనే తయారవుచున్నవి

"ఆసియా ఆర్థికాభివృద్ధి కృషిలో విలంబన ప్రమాదకరం"

సింగపూర్ సమావేశంలో ఇండియా హెచ్చరిక

సింగపూర్, అక్టోబర్ 21

ఆసియా దేశాల ఆర్థికాభివృద్ధి కృషిలో విలంబన జరిగితే ప్రమాదం ఏర్పడగలదని ఇండియా ప్రభుత్వం ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడు యిక్కడి కొలంబో ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘ సభకు పిమ్మట పత్రికా ప్రతినిధుల సమావేశంలో హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి సత్వర కృషి జరగక పోతే అక్కడి ప్రభుత్వాలపట్ల ప్రజలకు తమ జీవనావసరాలు తీరని కారణంగా తీవ్రమైన అసంతృప్తి ఏర్పడవచ్చునని ఆయన అన్నారు.

కొలంబో ప్రణాళికవరంగానేమి, యితర ప్రణాళికల ద్వారాగానేమి పరిస్థితులకు తగినంతగా అభివృద్ధి కొనసాగలేదనీ, వేర్వేరు దేశాలలో "విచ్ఛిన్న శక్తులు" నిర్మించబడటానికి వీలుగా జీవనప్రమాణాలు సత్వరంగా హెచ్చింపబడవలసి వున్నదనీ శ్రీ నందా అన్నారు.

వచ్చే అయిదు సంవత్సరాలు అతిక్లిష్టంగా వుండగలవని ఆయన హెచ్చరించారు.

"విచ్ఛిన్న శక్తులు" అంటే కమ్యూనిజమనే మీ అభిప్రాయమా?" అని ప్రశ్నించగా ఆయన "విచ్ఛిన్న శక్తులు నాయకత్వానికి, వశీకరణకు కూడా వుండవని చెప్పవచ్చు" అని అన్నారు.

ఆ తర్వాత సంప్రతింపుల సంఘం సమావేశంలో ప్రసంగిస్తూ, కమ్యూనిజంకంటె ప్రజాస్వామికానికి గల ఆకర్షణ్ని ప్రజలకు నిరూపించవలసివుండని శ్రీ నందా అన్నారు.

ఆసియా రాజ్యాలు తమ ప్రజలకు అభివృద్ధి ప్రణాళికల పట్ల శ్రద్ధాసక్తులు, ఉత్సాహం పెంపొందడానికి వీలుగా సాంకేతిక వ్యాయాల్ని సమకూర్చుతూ, ప్రజాస్వామిక పరిపాలననే కొనసాగిస్తూ వుండాలి, ప్రజలకు ఉత్సాహం కలిగేటట్లే అభివృద్ధి సాధనకు అవకాశాలు వుండవని చెప్పి, శ్రీ నందా ఇంకా ఈ విధంగా అన్నారు:—

"ప్రస్తుత పరిస్థితిలో ఇంతవరకు సాధించబడినవృద్ధి ప్రోత్సాహజనకంగా వున్నదని చెప్పవచ్చు. ఇండియా వంటి దేశాలు కొన్ని పురోభివృద్ధి సాధనకు తగిన స్థితిలో వున్నవి. ఈ దేశాలు గట్టిగా కృషిచేసే పక్షంలోను, విదేశాలనుంచికూడా కొంత సహాయం లభించే పక్షంలో, అని యిక విదేశీ సహాయంతో నిమిత్తం లేకుండానే, స్వదేశంలోని విచ్ఛిన్న శక్తుల ప్రాబల్యాన్ని నిర్మూలించు... నడువగలవు."

కెనడా సహాయంపై పియర్సన్ వివరణ

కెనడియన్ విదేశాంగ మంత్రి మిస్టర్ పియర్సన్ ప్రసంగిస్తూ, 1954-55 లో కొలంబో ప్రణాళిక వరంగా సాంకేతిక సహాయం క్రింద కెనడా 7,50,000 డాలర్లు హెచ్చించిందని అన్నారు.

1954-55 లోనే 1,05,000 డాలర్లు శిక్షణకు సాధన సంపత్తిని సమకూర్చడానికి కెనడా ఖర్చు పెట్టినదనీ, ప్రణాళిక వరంగా చెయ్యదగు సాంకేతిక సహాయం నిమిత్తం 22,00,000 డాలర్లని అంచనా వెయ్యబడినదని ఆయన అన్నారు.

"అయితే ఈ సంవత్సరంగాని, వచ్చే సంవత్సరంగాని సాంకేతిక సహాయానికీ, పెట్టుబడి సహాయానికీ మధ్య సనిష్పత్తి వుండగలదో నేను సరిగా చెప్పజాలను. ఈ ప్రాంతంలోని దేశాలు రెండు విధాల సహాయానికి సంబంధించి, మాకు అందజేసే క్యాత్రముంపైన, ఆ అవసరాలు తీర్చడానికి కెనడాకు గల అవకాశాలపైన మాత్రమే యిది ఎక్కువగా ఆధారపడి వుండగలదు. ఈ సంవత్సరం కెనడా సాంకేతిక సహాయం ద్విగుణీకృతంగా చెయ్యవచ్చు. మిత్రరాజ్యసమితి సాంకేతిక సహాయ కార్యక్రమం క్రింద కెనడా తన సహాయాన్ని ఇంకా విస్తరించగలదని, వచ్చే ఏడు ఈ సహాయాన్ని 15,00,000 నుంచి 18,00,000 డాలర్లవరకు హెచ్చించగలదని సూచించబోతున్నది" అని కూడా మిస్టర్ పియర్సన్ అన్నారు.

సమావేశంలో పాల్గొన్న రాజ్యాలు అధికమైన ఆశాభావాన్నివెలి బుచ్చినవని, ఈ ఆశాభావం సహేతుకమేనని న్యూజిలెండ్ విదేశాంగ మంత్రి మిస్టర్ థామస్ మెక్డొనాల్డ్ అన్నారు.

కొలంబో ప్రణాళిక క్రింద ఆస్ట్రేలియా సింగపూర్లో ఒక పాలిపోడి ఫ్యాక్టరీని నిర్మించదలచుకొన్నదని ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి మిస్టర్ ఆర్. జి. కేసీ అన్నారు.

వచ్చేఏడు మరింత ఖర్చుకు నిర్ణయం

కొలంబో ప్రణాళిక దేశాల ప్రకటన

సింగపూర్, అక్టోబర్ 21—కొలంబో ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘం అయిదు రోజులుగా కొనసాగించిన చర్చలను నేడు ముగిస్తూ వెలువరించిన ప్రకటనలో ప్రణాళిక గడువు మరి నాలుగేళ్ళు పొడిగించబడినప్పటికీ, దక్షిణ ఆగ్నేయ ఆసియాదేశాలలో అభివృద్ధి కార్యక్రమం పెక్కు సంవత్సరాలపాటు జరగవలసి వున్నందున ఈ గడువు నిర్ణయానికి అంత ప్రాధాన్యం లేదని పేర్కొన్నవి.

కొలంబో ప్రణాళిక 1951 లో ప్రారంభింపబడినది. ఈ ప్రణాళిక వరంగా కామన్వెల్త్ రాజ్యాలు దక్షిణ ఆసియా ప్రాంతానికి ఆర్థిక, సాంకేతిక సహాయంచేస్తూ వచ్చినవి.

ఈ ప్రణాళికలో ఆ తర్వాత అమెరికా, జపానులు చేరినవి.

వచ్చే సంవత్సరం సమావేశం న్యూజిలెండ్లో జరిపించవలసినదిగా కోరుతూ న్యూజిలెండ్ ప్రభుత్వం అందజేసిన ఆహ్వానాన్ని సమావేశం అంగీకరించింది.

ప్రణాళికలో సభ్యత్వంగల దేశాలు వచ్చే సంవత్సరం ఇదివరలో ఖర్చుపెట్టిన దానికంటె ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టడానికి అంగీకరిస్తున్నాయి.

1953 లో 54,20,00,000 పౌనులు ఖర్చుపెట్టబడగా 1954-55 లో 75,20,00,000 పౌనులు ఖర్చుపెట్టబడినవనీ, 1955-56 లో దీనికంటె ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టబడవచ్చుననీ ఈ ప్రకటన సూచిస్తున్నది.

సంవత్సరానికి కోటి మంది ప్రజలను అదనంగా పోషించడానికి వీలుగా ఆహారోత్పత్తిని హెచ్చింపవలసిన అవసరం కలదనీ, కొన్ని దేశాలలో ఆహారోత్పత్తి యిప్పటికే ఎక్కువగానే వున్నప్పటికీ అది యింకా చాలదు కనక ఈ విషయంలో ఇంకా ఎక్కువగా ప్రయత్నం చెయ్యవలసివుంటుందనీ మంత్రులు అభిప్రాయపడుతున్నారు.

సాంకేతిక సహాయం ఇంకా ఎక్కువ విశిష్టంగా కొనసాగడగు అవకాశాలను పెంపొందించడానికి కూడా వీరు నిర్ణయించారు. సత్వరంగా అభివృద్ధిని సాధించడానికి విదేశాలనుంచి ప్రయివేటు పెట్టుబడులు అవసరమన్న కెనడా, జపాన్ల సూచనతో వీరు ఏకీభవించారు.

"గత పన్నెండు మాసాలలోను పెక్కు దేశాలు ఆర్థికాభివృద్ధి కృషిని ఫలప్రదంగా కొనసాగించగా, కొన్ని దేశాలు అంతకు ముందు సంవత్సరంలో సాధించిన దానిని మించినవని, ప్రణాళిక ప్రారంభ సమయంలో మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు అప్పుడే ఫలిస్తున్నవనీ కూడా వీరు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రభ

సచిత్ర వార పత్రిక

దసరా సంచిక

ఇందులో

★ బాష్పకణమ్ము : కవిత, —శ్రీ వాడ్ల వెంకటేశ్వరశాస్త్రి
★ గమ్యస్థానం, కథ : —శ్రీ డి. కాసులింగం
★ శిశుపోషణంలో పిల్లల జోలుకు :
 వ్యాసం : —శ్రీ ముట్నూరి వెంకటేశ్వరం
★ నాగోజయం : కథ : "ఉమా శేషు"
★ శిల్పి కళ్యాణ్ : వ్యాసం : ప్రతుల్నాకవం
★ ఇంద్రవార్లు : వ్యాసం : —శ్రీమతి ఎస్. స్నేహలత
★ మా పండుగ : కథ : (బాలప్రభ) —శ్రీ కె. వి. సుబ్బారావు
★ కరకమునార ఘోరం (సీరియల్)
★ కుమ్మి కట్టార్ చెప్పి విందు ! (చిత్రప్రభ)

ఇంకా ప్రత్యేక వర్ణచిత్రాలు, వ్యాసాలు, దసరా పద్యాలు, సంకల్ప వికల్పాలు సీరియల్, బాలప్రభ గేయాలు, బాలవినోదాలు, గొలుసుకట్టు, దూరపు కొండలు వగైరా.

64 పేజీలు ★ ★ 4 అణాలు

అంగరక్షకుల తొలగింపు

డాక్టర్ ఖాన్సాహెబ్ చర్య

లాహోర్, అక్టోబర్ 21—ముఖ్య మంత్రులకు రక్షణకై వుంచబడే అంగరక్షక భటులను పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రి డాక్టర్ ఖాన్సాహెబ్ తీసివేశారు.

తుపాకులు, ఇతర ఆయుధాలు ధరించిన అంగరక్షకులు ముఖ్యమంత్రి కారుకు వెనుక ఒక చిన్న కారులో వెడుతూ వుండడం ఇక్కడ మామూలు.

తనకు పోలీసు అంగరక్షకులు అవసరం లేదని, ఇతర పౌరులందరివలెనే స్వేచ్ఛగా తిరగడమే తనకు వాంఛనీయమని కూడా పోలీసు శాఖకు డాక్టర్ ఖాన్సాహెబ్ తెలియజేశారు. (మ. వి.)

మూడవతరగతి యాత్రికుల పెట్టెలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—పూర్తిగా మూడవతరగతి ప్రయాణీకుల ఉపయోగార్థం రెండు కొత్త బ్రాడ్గేజి యాత్రికుల పెట్టెలు పశ్చిమ రైల్వే వర్క్షాపులో తయారుచేయబడుతున్నవి.

ఒక్కొక్క దానిలో 88 మంది ప్రయాణం చేయవచ్చు. అంటే మామూలు ప్రయాణీకులలో సగంమంది మాత్రమే ఇందులో ప్రయాణం చేయగలరన్న మాట. పంకాలు, స్నానాలగదులు, రాత్రిపూట కొద్ది వెలుతురు నిచ్చే బల్బులు మున్నగు అనేక వసతులు వుండగలవు.

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలకు 130 యాత్రికుల పెట్టెలున్నవి. వీనిలో అత్యధికభాగం పైతరగతి ప్రయాణీకులకోసం ఉద్దేశించబడినవే.

తప్పిన విమాన ప్రమాదం

బొంబాయి, అక్టోబరు 22—పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్సుకు చెందిన విమానం ఒకదానికి నేడు బొంబాయి విమానాశ్రయంలో ప్రమాదం సంభవించగా దానిలో వున్న 23 మంది ప్రయాణీకులు దైవికంగా తప్పించుకున్నారు.

కాంటాక్ష్ విమానాశ్రయం నుంచి (మిగత 6 వ కాలంలో)

ఆసియాలో స్థాపించబడే అణు పరిశోధన కేంద్రంలో ఇండియాకు ప్రముఖ పాత్ర

వాషింగ్టన్, అక్టోబర్ 21—

ఆగ్నేయ ఆసియాలో విశేష శక్తిమంతమైన ఎటామిక్ రియాక్టర్ను స్థాపించడానికి అమెరికా చేసుకొన్న నిర్ణయం సందర్భంలో ఆసియాలో అణుశక్తి పరిశోధనలలో ఆరితేరిన ప్రజాస్వామిక దేశాలు ఇండియా, జపాన్లు రెండూ "దాతదేశాలు"గా వ్యవహరించవచ్చునని అమెరికన్ ఉద్యోగులు నేడిక్కడ అభిప్రాయం వెల్లడించారు.

ఈ అమెరికన్ ప్రాజెక్టు ఫలప్రదం కావడానికి తక్కిన దేశాలకు నాయకత్వం వహించడం ద్వారా, సాంకేతిక కార్య సంబంధమైన సలహాలనివ్వడం ద్వారా ఇండియా, జపాన్లు విశేషంగా దోహదంచేయగలవని వీరు విశ్వసిస్తున్నారు.

ఆసియాలోని స్వాతంత్ర్యప్రియ దేశాలకు అణుశక్తి శకంలో ప్రయోజనకరమైన పాత్రను నిర్వహించేటట్టు చేయడానికి అమెరికా చేసుకొన్న సంకల్పం కార్యరూపం పొందడం ఆసియా ప్రజలు తమకు తామై చేసుకోవలసిన నిర్ణయంపై ఆధారపడి వుండగలదని వీరు స్పష్టం చేస్తున్నారు కూడా.

ఆసియా దేశాల వినియోగంకోసం ఇట్టి ఎటామిక్ రియాక్టర్ను ఒక దానిని ఆసియాలో స్థాపించి, అక్కడ అణు పరిశోధనలలో ఆ ప్రాంతంవారికి సాంకేతిక శిక్షణ ఇప్పించడానికి అమెరికా సంకల్పించుకొన్నట్టు అమెరికన్ విదేశ ఆర్థిక సహాయ కార్యక్రమ వ్యవహర్త మిస్టర్ జాన్ హోలిస్టర్ నిన్న కొలంబో ప్రణాళిక దేశాల సమావేశంలో ప్రకటించారు.

ఈ రియాక్టర్వల్ల ప్రయోజనం పొందడమా, మానడమా అనే విషయాన్ని ఆసియాలోని నాన్-కమ్యూనిస్టు దేశాలే నిర్ణయించుకోవాలి. అటుపిమ్మట రియాక్టర్ ఏ దేశంలో నెలకొల్పబడాలనే విషయంపై అంగీకారం కుదరవలసి వుంటుందనీ అమెరికన్ ఉద్యోగులు వివరించారు. కొలంబో ప్రణాళిక దేశాలలో కొన్నింటితో ఏర్పాటు చేయబడే ప్రత్యేక సంఘం ఈ విషయాన్ని గురించి వచ్చే రెండు మూడు మాసాలలోను ఆలోచించవచ్చుననీ, ఆ తరువాత నిర్ణయాలను చేయడంతోనే అమెరికా తన సంకల్పాన్ని కార్యరూపం పొందించగలదనీ వీరు వివరించారు.

ఇండియాలో పెట్రోల్ పరిశ్రమాభివృద్ధి

రష్యన్ నిపుణుల సహాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—ఇండియా పెట్రోల్ పరిశ్రమాభివృద్ధికి తోడ్పడే నిమిత్తం ఏడుగురు సోవియట్ నిపుణులు త్వరలోనే రానున్నారని కేంద్ర ప్రభుత్వ సహజ సంపదల శాఖా మంత్రి శ్రీ కె. డి. మాలవీయ నేడు పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.

శ్రీ మాలవీయ యిటీవలనే ఒక భూగర్భ శాస్త్రజ్ఞుల, ఇంజనీర్ల రాయబార వర్గానికి నాయకుడుగా, రష్యా, రుమేనియా, పశ్చిమ జర్మనీ, బ్రిటన్, హాలెండ్లను సందర్శించి వచ్చారు.

"కొంత అదృష్టం కూడా కలిసివస్తే ఇండియా ప్రభుత్వం కొలది సంవత్సరాలలోనే పెట్రోల్ ఉత్పత్తిని ప్రారంభించగలదనే ఆశిస్తున్నదని, ప్రస్తుతం జైసల్మియర్ ప్రాంతంలో కొనసాగుతున్న పరిశోధనలు రెండేళ్ళలో ఫలించవచ్చుననీ ఆయన అన్నారు.

పెట్రోలు గనులున్న ప్రాంతాలను కనిపెట్టే నిమిత్తం 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టవలసి వుంటుందనీ, అవసరమైతే ఇంకా ఎక్కువ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించగలదనీ కూడా ఆయన అన్నారు.

కాశ్మీర్లోని భారతీయ సేనలు

బ్రిటిష్ విలేకరి కట్టుకథ

(మన విలేకరి)

లండన్, అక్టోబర్ 21—కాశ్మీర్పై "శాంతియుతమైన ముట్టడి" ప్రారంభం కాగల పక్షంలో దానిని హింసాపూరితంగా అణిచివేయడానికి సిద్ధంగా వుండవలసిందిగా కాశ్మీర్లోని తన సేనలను ఇండియా హెచ్చరించినట్టు ఆరోపిస్తూ "డెయిలీ టెలిగ్రాఫ్" పత్రికా విలేకరి పంపిన వార్తను ఆ పత్రిక నేడు ప్రముఖంగా ప్రకటించింది. ఈ విలేకరి కాశ్మీర్లో ప్రవేశించడానికి అనుమతి కోరగా ఇండియన్ అధికారులు నిరాకరించినట్టు గత వారమే ప్రకటించారు.

పాకిస్తాన్ ఆక్రమణలో వున్న "ఆజాద్ కాశ్మీర్"లో అడుగు పెట్టి పెట్టగానే ఇలాంటి ముఖ్యమైన వార్తను అతడు సేకరించగలగడం ఆశ్చర్యమే.

ముజఫరాబాద్ నుంచి ఈ వార్తను పంపుతూ ఇండియా స్వాధీనంలోగల కాశ్మీర్ భూభాగంలోని కీలక స్థానాలలో నాలుగు ఇండియన్ పటాలాలు "ఆజాద్ కాశ్మీర్" నుంచి జరుగనున్న శాంతియుతమైన దాడిని విరోధించడానికి సిద్ధంగా వున్నవని వేగులవారి ద్వారా తెలిసిందని కూడా ఈ విలేకరి వ్రాశాడు. తుపాకులకు బదులు లాఠీలతో భారతీయ సైనికులు ఆయత్తమై వున్నారని యుద్ధవిరమణ శ్రేణిని దాటిరాగల ప్రదర్శకులను వెనక్కు నెట్టడానికి ప్రహరీలను కూడా కట్టినారని ఈ విలేకరి వ్రాశాడు.

"శాంతియుతమైన దాడి"ని శాంతియుతంగానే ప్రతిఘటించడం జరగదని, "ఆజాద్కాశ్మీర్" అధికారులు భావిస్తున్నారని వ్రాస్తూ అసలు సత్యాగ్రహోద్యమం అన్నది హిందూ తత్వానికి సంబంధించినదనీ, ముస్లిం తత్వాన్నిబట్టి హింసను హింసతోనే ఎదుర్కొనడమనీ, అందుచేత "శాంతియుతంగా" దాడి జరిపేవారిని హింసిస్తే తిరిగి వారు హింసతోనే ఎదుర్కొనగలరని కూడా ఈ విలేకరి వ్రాశాడు.

చేతిపనుల అభివృద్ధికి కేంద్రం ధన సహాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 22—చేతిపనుల సంస్థకు మద్రాసు, పంజాబు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు మరికొన్ని గ్రాంటులు, ఋణాలక్రింద, 2,42,000 రూపాయలను భారత ప్రభుత్వం మంజూరు చేసింది.

1956 లో బొంబాయిలో చేతిపనుల ప్రదర్శనన్ని, నృత్య సంగీత కార్యక్రమాలను నిర్వహించడానికి 75,000 రూపాయలు మంజూరు చేయబడ్డాయి.

అఖిలభారత చేతిపనుల సంస్థ సిఫారసుపై మద్రాసు రాష్ట్రానికి 57,300 రూపాయల ఋణం, 16,000 రూపాయలు (మామూలు గ్రాంటుల క్రింద) మంజూరు చేయబడ్డాయి.

పంజాబు రాష్ట్రానికి 54,000 రూపాయల ఋణం, 6,900 రూపాయల గ్రాంటు మంజూరు చేయబడింది.

మధ్యవర్తి ప్రసక్తి లేకుండా సామరస్యంతో వివాదాల పరిష్కారానికి కృషి

—కార్మికులకు, యజమానులకు హితవు

మద్రాసు, అక్టోబర్ 21—

రాష్ట్రంలోని కార్మిక సంఘాలు, యజమానులు కార్మికశాఖ మధ్యవర్తిత్వాన్ని కోరేముందు సామరస్యంతో పరస్పర రాయబారాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఆంధ్రరాష్ట్ర కార్మిక సలహా సంఘంవారు కోరారు.

ఆంధ్రరాష్ట్ర కార్మిక, సలహా సంఘం రెండవరోజు సమావేశం నేడిక్కడ జరిగింది.

కార్మికులు తమ కోరికల సాధనకు సంఘాలద్వారా సుసంఘటితమై యజమానులతో పరస్పర రాయబారాలను జరుపుకోవడమే అత్యుత్తమ మార్గమన్న సాధారణ సూత్రాన్ని బోర్డువారు ఆమోదించారు.

మైలాపూరులోవున్న ఆంధ్ర లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. నేటి సమావేశానికి కూడా సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశం వివరాలు ఇలా వున్నాయి:—

"కార్మికుల నష్టపరిహార చట్టానికి (1923) తలపెట్టబడిన సవరణలపై చర్చ జరిగింది. ఆ చట్టం ప్రకారం నిర్ణయించబడిన వేతనపరిమితిని 400 నుంచి 500 రూపాయలకు పెంచడానికి బోర్డు సమ్మతించింది. వెయిటింగ్ పీరియడ్ విషయమై ఒక సవరణ ప్రతిపాదించబడింది. ఆ వ్యవధిని 7 నుంచి రెండు రోజులకు తగ్గించాలని సవరణలో కోరబడింది. ఈ సవరణను ఆమోదించవచ్చునని బోర్డువారు సూచించారు. కాని, కార్మిక ప్రతినిధులుమాత్రం అసలు ఆ వ్యవధి అవసరంలేదని తెలిపారు. పదిహేనేళ్ళ దాకా నూటికి 40 మొదలు 50 వంతులవరకు నష్టపరిహారాన్ని మాసవాయిదాలలో చెల్లించడం విషయమై కూడా చర్చ జరిగింది. ఈ నిబంధనను అమలుపరచడంలోగల సాధక బాధకాల గురించి తెలియజేయబడింది. కార్మికుల నష్టపరిహారపు మొత్తాన్ని నిర్బంధంగా ఇన్సూర్ చెయ్యవలసిన మొత్తంగా పరిగణించాలని స్థూలంగా అంగీకరించబడింది. నూటికి 50 వంతుల మొత్తాన్ని నష్టపరిహారపు గరిష్ట మొత్తంగా నిర్ణయించాలని ఇండియా ప్రభుత్వానికి సూచించడానికికూడా సమ్మతించబడింది."

"కార్మికుల నష్టపరిహారం చట్టం కింద దావాలు వెయ్యడానికి గల కాల పరిమితిని ఒక ఏడాదినుంచి రెండేళ్ళకు పెంచాలన్న సమస్య కూడా పరిశీలించబడింది. రెండేళ్ళు అయితే చాల ఎక్కువ అవుతుందని, ఒక సంవత్సరపు వ్యవధి చాలునని బోర్డువారు నిర్ణయించారు. నష్టపడిన కార్మికుల తరపున పరిహారాన్ని కోరడానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లకు, మైన్సు ఇన్స్పెక్టర్లకు అధికారమివ్వాలన్న సవరణను కూడా బోర్డువారు అంగీకరించారు."

"రాష్ట్రంలోని పొగాకు రీడ్రయింగ్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వ బీమా చట్టాన్ని వర్తింపజేయకూడదన్న సవరణ గురించి కూడా చర్చ జరిగింది. ఆ ఫ్యాక్టరీలను ప్రభుత్వ బీమా చట్టంనుంచి మినహాయించడం సమంజసమని, మద్రాసువంటి కొన్ని ఇతర రాష్ట్రాలు అట్టి మినహాయింపును మంజూరు చేసినవని బోర్డులోని అత్యధిక సభ్యులు వాదించారు."

అదనపు పనికి అదనపు వేతనాలు

"నిర్ణీతమైన గంటలకుమించి కార్మికులు పనిచేసినప్పుడు అదనంగా వేతనాలను చెల్లించాలన్న విషయం కూడా పరిశీలించబడింది. ఈ విషయమై ప్రస్తుతపు నిబంధనను ఇకముందు కూడా అమలుపరచడం మంచిదని బోర్డువారు నిర్ణయించారు. ఒకవేళ అట్టి మార్పు అవసరమైతే, రోజులో మామూలు పని గంటలకు మించి పని చేసినప్పుడు మామూలు రేటు ప్రకారం అదనపు పనికి అదనపు వేతనాలను చెల్లించడానికి, ఏ రోజునైనా తొమ్మిది గంటలకు మించి పని చేసినప్పుడుగాని, ఏ వారంలోనైనా 48 గంటలకు మించి పని చేసినప్పుడుగాని మామూలు రేటుకు రెట్టింపు చొప్పున అదనపు పనికి అదనపు వేతనాలివ్వడానికి వీలుగా ఫ్యాక్టరీల చట్టంలోని 59వ నిబంధనను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేస్తుందని పేర్కొనబడింది."

"కార్మికులు తమంతట తాము ఉద్యోగాలకు రాజీనామా యిచ్చినప్పుడు జీతంపై సెలవును కూడా ఇవ్వాలన్న విషయం పరిశీలించబడింది. ఈ సూచనకు బోర్డు సమ్మతించింది.

ఏదైనా కేసునిదానంలో వున్న సందర్భంలో కన్సీలియేషన్ ఆఫీసర్ ప్రభుత్వానికి రిపోర్టులను పంపవలసి వున్నప్పుడు కార్మికులుగా వున్న ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు కన్సీలియేషన్ సమావేశాలకు హాజరు కావడానికి, హాజరైన రోజులలో కార్మికులు పనిలో వున్నట్టు పరిగణించడానికి యజమానులు సమ్మతించాలన్న సూచనలు కూడా బోర్డు ఆమోదించింది."

"కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలన్న సూత్రాన్ని కూడా బోర్డు అంగీకరించింది. ఆ పద్ధతి వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని ప్రకటించబడింది. సిమెంటు ఫ్యాక్టరీల సందర్భంలో పారిశ్రామిక సంఘంవారు తీసుకున్న నిర్ణయాలను లేబర్ కమిషనర్ సర్క్యులేట్ చెయ్యాలనికూడా సూచించబడింది. ఉత్పత్తికి సంబంధించిన దైనందిన కార్యక్రమాల విషయంలో కంట్రాక్టు పద్ధతిని ఉపేక్షించాలన్న సాధారణ సూత్రంకూడా ఆమోదించబడింది."

"షాపులలో పని చేసే ఉద్యోగులు సెలవులో వున్నప్పుడు మొదట్లోగాని, చివరలోగాని పండుగ సెలవులన్నా, వారానికి వుండే సెలవులన్నా వచ్చినప్పుడు వాటిని మినహాయించడానికి మద్రాసు షాపుల నిర్వహణ చట్టంలోని 25 (1) నిబంధనను సవరించాలన్న విషయం కూడా చర్చించబడింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చిత్తు బిల్లును పంపిందని, ఫ్యాక్టరీ కార్మికులవలె షాపులలోని పనివారలకుకూడా సెలవు సౌకర్యాలను కల్పించడానికి అందులో కొన్ని నిబంధనలు ఉదహరించబడినవని, ప్రస్తుతపు చట్టం ప్రకారం షాపుపని వారలకు గల సెలవు సౌకర్యాలను తగ్గించరాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చెయ్యగలదని లేబర్ కమిషనర్ తెలిపారు."

"ట్రేడ్యూనియన్లను గుర్తించడం, అవసరమైతే పారిశ్రామిక కేంద్రాలను సందర్శించి పరిశ్రమల ఆర్థిక స్థితిగతులను పరిశీలించడానికి ట్రేడ్యూనియన్ ప్రతినిధులకు హక్కు ఇవ్వడం, తదితర సమస్యలగురించి పరిశీలన జరుపబడింది. ఈ విషయాలపై ప్లానింగ్ కమిషన్వారు కార్మిక విధానాన్ని అంతిమంగా నిర్ణయించేవరకు ఎట్టి చర్యలను తీసుకోకుండా వేచివుండాలన్న సూచన ఆమోదించబడింది".

"వర్క్స్ కమిటీల, ట్రేడ్యూనియన్ల కార్యక్రమాలను విస్పష్టంగా నిర్వచించాలన్న విషయంపై కూడా చర్చ జరిగింది. ఈ సమస్యను ప్లానింగ్ కమిషన్ వారు నియమించిన కార్మిక సంఘం వారు ప్రస్తుతం పరిశీలిస్తున్నందున ఇప్పటికే దానిపై ఎట్టి నిర్ణయాలకు రాకుండా వుండడానికి అంగీకరించబడింది. అయినా కార్మికులకు, యజమానులకు పరస్పరాంగీకారమైన విధంగా వర్క్స్ కమిటీలు, ట్రేడ్ యూనియన్లు తమ తమ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించబడింది."

"వందమంది, అంతకంటె ఎక్కువ కార్మికులుగల పారిశ్రామిక సంస్థల యజమానులు సర్టిఫయింగ్ ఆఫీసర్ నుంచి నోటీసు అందిన తేదీనుంచి ఒక నెల లోపలి సర్టిఫికేషన్ నిమిత్తం చిత్తు స్టాండింగ్ ఆర్డర్లను సమర్పించకపోతే పారిశ్రామిక ఎంప్లాయిమెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టంకింద ప్రభుత్వం రూపొందించిన మోడల్ స్టాండింగ్ ఆర్డర్లను వర్తింపజేయాలన్న సూచనను కూడా బోర్డువారు అంగీకరించారు."

ఆంధ్ర లేబర్ బులెటిన్ను ప్రచురించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెయిర్మన్ బోర్డుకు తెలియజేశారు. ఇంగ్లీషులోను, తెలుగులోను, కూడా బులెటిన్ ప్రకటించాలని సభ్యులు సూచించారు.

ప్రయివేట్ సంస్థలలో పనిచేయడానికి ప్రభుత్వం వెల్ఫేర్ ఆఫీసర్లను నియమించాలన్న విషయం చర్చకు రాగా, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద అనుసరించవలసిన కార్మిక విధానానికి ప్లానింగ్ కమిషన్వారు తుదిరూపమిచ్చేవరకు ఆ సమస్యపై పరిశీలనను వాయిదా వెయ్యాలని బోర్డులోని అత్యధిక సభ్యులు సూచించారు.

1956 జనవరి మాసారంభంలో బోర్డు తదుపరి సమావేశాన్ని జరపాలని ప్రతిపాదించబడింది.

విజయవాడలో బస్సు ప్రమాదం

ఇద్దరి దుర్మరణం: మరిఇద్దరికి తీవ్రగాయాలు

విజయవాడ, అక్టోబరు 21—నేటిఉదయం ఇక్కడ జరిగిన బస్సుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు వెంటనే మరణించారు. మరిఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ బస్సు ప్రమాదం చిట్టినగర్ ప్రాంతంలో జరిగింది. చిట్టినగర్, రామవరప్పాడుల మధ్య తిరిగే సిటీబస్సు ఒకటి రోడ్డుప్రక్కన నడుస్తున్న నల్గురువ్యక్తులమీదుగాపోయిందట. అందులో అయిదేళ్ల బాలిక, 20 ఏళ్ల యువకుడు వెంటనే మరణించారు. ఆ యిద్దరు బస్సుకింద పడి నలిగిపోయి మరణించారు. 40 ఏళ్ల స్త్రీ, 8 ఏళ్ల బాలుడు గాయపడ్డారు. వీరిద్దరు ఆసుపత్రిలో చేర్చబడ్డారు. వారు కోలుకుంటున్నారట.

ఈ ప్రమాదంలో మరణించినబాలిక బస్సు డ్రైవరుకు మేనగోడలట.

బస్సు డ్రైవర్ పి. వెంకటరెడ్డియ్య అరెస్టు చేయబడ్డారు. అతనిపై కేసు పెట్టబడింది.

మిస్టర్ అబ్దుల్ లతీఫ్ (డి. వై. ఎస్. పి.) పర్యవేక్షణ కింద ఇన్స్పెక్టర్ శ్రీ భవానీప్రసాద్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్. మంగయ్య సహాయంతో దర్యాప్తు జరుపుతున్నారు.

(4 వ కాలం తరువాయి)

బయలు దేరడానికి ఈ విమానం 30 అడుగులు ఎత్తుకు ఎగరగానే ఇంజన్లో ఎలెక్ట్రిసిటీ ఆగిపోయి అక్కడినుంచి వెంటనే విమానం పడిపోయింది.

ప్రయాణీకులలోగాని, వైమానికులలోగాని ఒక్కరికైనా ప్రమాదం సంభవించలేదు. కాని అందరూ షాక్ తిన్నారు. అయితే, వైమానికుడు అతి తెలివితేటలతో వ్యవహరించి ఇంజన్లను ఆపివెయ్యడంవల్ల ప్రమాదం జరుగలేదు

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 22—

అమ్మకం వన్ను	రు.	అ.	పై.
సవరం చిల్లరధర	80	12	0
పొట్లా బంగారం	95	8	0
మూసా బంగారం	92	12	0
వెండి వంద తులాలు	171	0	0
వెండి తులం 1-4	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	100	104-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		207-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		170-0-0
ఓలమ్ లోటస్ ట్విన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-0-9
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్		
రాజా బ్రేండ్		25-8-9
ఎం. ఎస్ బ్రేండ్		25-12-9
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-6-9	85-8-9
నైజామ్ (228 పౌనులు)		86 0-9
సామల్కోట (2 కట్స్)	85-6-9	85-8-9
ఉయ్యూరు (2 కట్స్)	85-0-0	85-8-9

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 22—

వెండి 100 తులాలు	169	12-0
పొట్లా బంగారం	94	13 0
సవరు		60-8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 22—

అమ్మకం వన్నుతో సహా	రు.	అ.	పై.
పొట్లా బంగారం రెడీ	95	7	0
వెండి 100 తులాలు	167	4	0
సవరను	61	4	0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 22—వేరుసెనగపప్పు రెడీ 101-0-0 నూనె రు. 9-10-0 పిండి 147-0-0; కాయ పీనట్స్ రు. 4-0-0.

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 21—

నేటి ఓపెనింగ్	—	32.96
నేటి క్లోజింగ్	—	33.00

1955 అక్టోబర్ 23, ఆదివారం

మన్మథనామ సంవత్సర

ఆశ్వయుజ శుద్ధ సప్తమి

సప్తమి ప. 12-16 గంటలవరకు

ఉత్తరాషాఢ పూర్తిగా

వర్జ్యం: ప. 1-55 నుంచి 3-40 గం. వరకు

—పూనాలోని భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ ఆర్. యన్. దండేకర్ అంతర్జాతీయ శాస్త్రీయ మహాసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నిక అయినారు.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

లైఫ్ ఇన్స్యూరెన్సు ఏజంట్లలో తమ పురోభివృద్ధి అవకాశాలు వృద్ధిపరచుకొన దలచినవారు మాకు వ్రాయండి. ప్రీమియర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్., కాకినాడ.

అనుభవంగల తెలుగు కంపోజిటర్లు కావలెను. వివరములకు: రాయల్ ప్రింటింగ్ వర్క్సు, మౌంట్రోడ్డు (పోస్టాఫీసు ఎదురుగా), మద్రాసు-2.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలలో మా తరపున పనిచేయడానికి ఏజంట్లు, స్పెషల్ ఏజంట్లు, జూనియర్ ఇన్స్పెక్టర్లు కావలెను. అనుభవమున్న వారికి ప్రాముఖ్య మివ్వబడును. ఇన్స్పెక్టర్లకు మంచి పురోభివృద్ధికి అవకాశాలు కలవు వివరాలతో వ్రాయండి.

బ్రాంచి మేనేజర్,
లక్ష్మీ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్, 4/105, ఆర్మీనియన్ వీధి, జి.టి. మద్రాసు-1.

క్లాన్ లైన్

ఎస్. ఎస్. "క్లాన్ మాక్వేన్"
చేరు స్థలములు, తేదీలు:
కాకినాడ 25-10-55 — మద్రాసు 27-10-55
డైరక్టు డిశ్చార్జి పోర్టులు: ఏడెన్, పోర్టుసెడ్, లండన్, బాలోన్, ఆంట్వర్ప్, లివర్పూల్, గ్లాస్గో.

ఎస్. ఎస్. "క్లాన్ మేక్వర్లేన్"
చేరు స్థలములు, తేదీలు:
కాకినాడ 1-11-55 — మద్రాసు 4-11-55
డైరక్టు డిశ్చార్జి పోర్టులు: స్పెజియా, జెనోవ, లండన్, బాలోన్, డంకర్కు, ఆంట్వర్ప్, రోటర్డాం, హాంబర్గు, డన్డీ.

ఆటు తరువాత ప్రతి 10 దినములకొక సారి ప్రయాణములు చేయబడుచుండును.

ట్రాన్షిప్మెంటుతో మధ్యధరా, ఆఫ్రికా, యునైటెడ్ అమెరికా, తూర్పు బిల్సు ఆఫ్ లేడింగ్ జారీచేయబడిన చోట్లకు సరుకులు అంగీకరింపబడును.

సరుకులు సరిపడినన్ని ఉన్నచో స్టీమర్లు పరావరి అలెగ్జాండ్రియా, ఇంగ్లండు, యూరప్లోని ఏదైనా నిర్దిష్టమైన పోర్టులకు పోవును.

షిప్పింగ్ ఆర్డర్లకు వ్రాయండి:
గార్డన్, వుడ్రాఫ్ అండ్ కంపెనీ (మద్రాసు) లిమిటెడ్
పో. బా. నెం. 42 :: మద్రాసు-1

సరికొత్త సిల్వర్ ఎక్సైడ్

ఏ ఇతర బాటరీకన్నా ఉత్తమమైనది

పోర్ వికోటు అభివందనములు



మామూలు ఖరీదుకే.

తయారీ: క్లోరైడ్ అండ్ ఎక్సైడ్ బ్యాటరీలు (ఈస్టర్న్) లిమిటెడ్.

దక్షిణ ఇండియాలోను, అన్ని స్థానాలలోను ముఖ్య డిస్ట్రిబ్యూటర్లు: జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు-1. (బ్రాంచీలు: కోయంబత్తూరు, బెంగుళూరు మరియు సికిందరాబాద్.)

ప్రభాకర్ లాందర్లు



తయారుచేయువారు: ఓగ్లే గ్లాసు వర్క్సు లిమిటెడ్., ఓగ్లేవాడి (నార్త్ సతారా జిల్లా)

డిస్ట్రిబ్యూటర్లు: ఇండియన్ గ్లాస్ వేర్ డిపో, 29, ఫ్లవర్ బజార్ వీధి, జి. టి. మద్రాసు; జయభారతం కంపెనీ, 11, ఫిలిప్స్ వీధి, మద్రాసు; ... దంద్రన్, శివకాశి; పి. ఆర్. చందర్, వేలూరు.

రేడియో

(అక్టోబర్ 24, సోమవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా); 4-30 (రి)-సాయంత్రం: 5-30 చల్లపల్లి రామచంద్రశాస్త్రి (గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-విశేషాలేమిటి? కులవృత్తులను: పాట, చేతికొగితములు-ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 ఐక్యరాజ్య సమితి: భారతదేశం-ప్రసంగం: ఎమ్. తిరుమలరావు 7-30 (రి); 7-35 ఇష్టాగోష్ఠి: ప్రజాస్వామ్యంలో వ్యక్తి విశిష్టత-చర్చ: పి. సుందరరావు, డి. వి. కృష్ణయ్య; 8-0 కె. లక్ష్మీనారాయణశాస్త్రి (వ); 9-0 (అం. వా); 9-14 ప్రసంగం (అం); 9-30 కె. లక్ష్మీనారాయణశాస్త్రి (వ); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 టి. సుందరి (గా); 8-0 నిలయవిద్వాంసుడు (వీ); మధ్యాహ్నం: 12-30 జి. పిచ్చుమ్మాళ్; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 కున్నక్కుడి ఆర్. వైద్యనాథన్ (వ); 4-30 (రి); సాయంత్రం: 5-30 ఎడ్వర్డ్ పాల్ (పి); 6-0 సంగీతపాఠం (తిరుచ్చి నుండి రిలే); 6-25 ఇ. రామచంద్రచెట్టియార్; 7-50 (రి); 8-30 ప్రసంగం (అం); 9-0 (స్థా: రి); 9-15 సంస్కార్ బోర్ భావనా-నాటిక-(హిం): విష్ణుప్రభాకర్; 9-30 ఎన్. రాధాకృష్ణనాయుడు (క్లా) తిరుచ్చి బాలసుబ్బయ్యలు (వ), కోయంబత్తూర్ ఎన్. రామస్వామి (మృ); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) - వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయవిద్వాంసుడు (క్లా); 4-0 ఎస్. కృష్ణమూర్తి (గా); సాయంత్రం: 6-0 (ఆం. వా)-స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-(విజయవాడనుండి రిలే); 7-30 జంత్రసమ్మేళనం: 8-0 రాధ, జయలక్ష్మి (గా) ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ (వ), కల్పాతి ఎ. రామనాథన్ (మృ), తిరువిల్వామలై ఎన్. విల్వాద్రి అయ్యర్ (ఘ); 9-0 (అం. వా); 9-15 (స్థా. రి); 9-30 నాటక ఉత్సవం (తిరుచ్చినుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా) 7-15 మాలతి పద్మనాభరావు, కె. వృష్ణ-నవగ్రహ, నవావరణ కీర్తనలు; 7-30 వి. ఎస్. లక్ష్మీనారాయణ్ (గా); 7-45 గ్యానీ, బృందం: (భ); 8-0 (అం.హిం.వా); 8-30 సుందర్ ఉకిల్వే: ఖయాల్, లలిత్ (టీన్ తాళ్); 8-45 గ్యానీ, బృందం (భ); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 ఎమ్. శ్రీరామమూర్తి; గీతావళి; 5-45 (రి); 6-0 వి. ఎస్. లక్ష్మీనారాయణ్; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-గీతావళి ఎమ్. శ్రీరామమూర్తి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ - సంస్కృత నాటకకథలు: నాగానంద-(ప్ర): విశేషాలు, వార్తలు, అభిప్రాయాలు, బజారుధరలు, వాతావరణం: 8-0 (స్థా. రి); 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు: 8-20 గ్యానీ, బృందం (భ); 8-30 ప్రసంగం (అం); 9-0 (అం ఉ. వా); 10-0 సుందర్ ఉకిల్వే: విలంబిత్, ద్రుత్; 10-30 ప్రసార సమాప్తి.

"సక్కుబాయ్" నాటకం

మద్రాసు, అక్టోబర్ 22—మద్రాసు స్పోర్ట్స్‌మన్ క్లబ్బువారు స్థాపించిన కాన్సర్ రోగుల సహాయ నిధికి ధనం సేకరించడం నిమిత్తం క్లబ్బు లలితకళాఖ అక్టోబర్ 23వ తేది ఆదివారం సాయంకాలం ఆరుగంటలకు అణ్ణామలై హాలులో మద్రాసు "సక్కుబాయి" (తెలుగు) నాటకం ప్రదర్శిస్తారు. డాక్టర్ ఎమ్. వి. రావుగారి ఆధ్వర్యాన ఈ ప్రదర్శనం జరుపబడుతుంది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ దల్లుు. ఎస్. కృష్ణస్వామినాయుడుగారు అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రవాఙ్మయమండలి అధ్యక్షులు శ్రీ జె. వి. సోమయాజులుగారు ప్రసంగిస్తారు.

స్క్వేర్ పద్ధు డి-49

హ్యాండ్ డెలివరీ పెట్టెలలో వేయడానికి తుది గడువు

1955 అక్టోబరు 27వ తేదీ

గురువారం సా. 4 గం. ల వరకున్ను,

పోస్టులో వేయబడిన ఎంట్రీలు చేరడానికి తుది గడువు

1955 అక్టోబరు 29వ తేదీ

శనివారము సా. 6 గం. ల వరకున్ను పొడిగింపబడింది.

భారత ప్రభుత్వం సాధించిన విజయాలు

అసామాన్యమైనవని శ్రీ అబీద్ ఆలీ వివరణ

గూడూరు, అక్టోబర్ 18—కేంద్రప్రభుత్వ కార్మిక ఉపశాఖమంత్రి శ్రీ అబీద్ ఆలీగారు సతీసమేతంగా యిక్కడికి వచ్చారు. ఆయన వెంట ఆంధ్రకార్మికమంత్రి శ్రీ గౌతు లచ్చన్న గారు వున్నారు. గ్రాండుట్రంకు ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడనుంచి వారు రాగానే మున్సిపల్ చెయిర్మన్ శ్రీ పసుపులేటి సిద్ధయ్య నాయుడు, వైస్ చెయిర్మన్ శ్రీ పూడి వీరరాఘవయ్య, కార్మిక సంక్షేమ శాఖోద్యోగిణి శ్రీమతి గోగినేని సుశీలాదేవి, విద్యుచ్ఛక్తి శాఖోద్యోగుల తరపున శ్రీ ఏ. వి. రాఘవరెడ్డిగారు, మద్రాసు మైకా అసోసియేషన్ కార్యదర్శి శ్రీ పోశెపు దశరథరామరెడ్డి, తదితరులు మంత్రులకు స్వాగత మిచ్చారు.

రహదారీ బంగళాలో ఆంధ్రరాష్ట్ర మైకా వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు శ్రీ పి. సి. రెడ్డి, కార్యదర్శులు శ్రీ సి. సి. సుబ్బయ్య. శ్రీ సూరిశెట్టి కృష్ణయ్యగార్లు మంత్రి అబీద్ ఆలీగారిని కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు. దానిలో వారు ఇలా తెలియజేశారు:—

"మైకాగనుల యజమానులకు కార్మిక సంఘాలకు జరిగిన వివాదం సందర్భంలో యివ్వబడిన అవార్డును కొన్ని గనులలో యిప్పటికి అమలుజరుపబడడం లేదని, చట్టాలద్వారా కార్మికులకు ప్రభుత్వం చేసిన కొన్ని సౌకర్యాలను కార్మికుల అనుభవంలోకి రావడం లేదని, పారిశ్రామిక చట్టం క్రింద పనిలోనుంచి నిలిపివేయబడిన వారికి ఇవ్వవలసిన నష్టపరిహారాన్ని ఇవ్వడంలేదని కనీస వేతనాలచట్టంక్రింద వారంలో ఒకరోజు జీతం సెలవును యివ్వవలసివుండగా ఆవిధంగా యివ్వడంలేదని మైకా వెల్‌ఫేరు కమిటీలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం యివ్వలేదని తెలియ జేశారు.

గత నాలుగు సంవత్సరాలలోమైకా వ్యాపారస్థులకు పెద్దనష్టాలు కలిగినవని కోటిరూపాయలకు పైగా విలువచేసే మైకాబూజులు అమ్ముడు పోక నిలిచిపోయివున్నవని అందువల్ల చాలామంది మధ్యతరగతి వ్యాపారస్థులు పెద్ద దెబ్బతిని పోయారని వ్యాపారాన్ని రక్షించడం జాతీయ ప్రభుత్వబాధ్యత కాబట్టి ఆ నిలిచిపోయిన మైకా స్ప్లిటింగ్ సరకులను కేంద్ర ప్రభుత్వం కనీసరేట్లకైనా కొనుగోలు చేసి మైకా వ్యాపారస్థులను ఆదుకోవాలని స్వతంత్ర భారత దేశంలో జాతీయ మైకా నైట్ పరిశ్రమ స్థాపన అత్యవసరమని, మైకా నైటు పరిశ్రమను కోటి రూపాయల ప్రజాశక్తితో ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాలని, కార్మిక శాఖోద్యోగులకు, వారు కార్మికులకు యిచ్చిన డిక్రీలను అమలు జరిపే అధికారాన్ని యివ్వడం అత్యంత అవసరమని అందుకుగాను చట్టములను సవరించాలని కోరారు.

మంత్రి అబీద్ ఆలీ ఈ విషయాలనుగురించి ఆలోచించి తగు కృషి చేస్తానని చెప్పారు.

తర్వాత ధర్మరాజు మైదానంలో జరిగిన బహిరంగసభలో చైయిర్మన్ శ్రీ పసుపులేటి సిద్ధయ్యనాయుడుగారు మంత్రులు అబీద్‌ఆలీ, లచ్చన్నగార్లకు స్వాగతమిచ్చారు.

కార్మిక మహాసభకు అధ్యక్షతవహించిన శ్రీ లచ్చన్నగారు అబీద్‌ఆలీగారిని పరిచయం చేస్తూ, ఆయన బొంబాయి రాష్ట్రంలో నిరుపేదకుటుంబంలో జన్మించారని, లేబ్రాయానసే వారి తల్లిదండ్రులను పోగొట్టుకొన్నారని, ఆయన ఏడవ ఏటనుంచే ఒక కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి కిర్లాటక మిల్లులో రెండు న్నర అణాలు కూలీ సంపాదించుకుంటూ, స్వయంకృషితో వివిధ భాషలు నేర్చుకొన్నారని, గత 40 సంవత్సరాలుగా కార్మికోద్యమంలో పనిచేస్తున్నారని 12 పర్యాయాలు జైలుకు వెళ్ళారని ఖిలాఫత్ ఉద్యమంలో అనేక దౌర్జన్యాలకు గురియైన స్వాతంత్ర్య యోధుడని, ఆయన దేహంపై వున్న లెక్కకు మించివున్న గాయాలే నిదర్శనమని, మన రాష్ట్రం సంచారం చేయడం మన భాగ్యమని అన్నారు.

దేశంలో కాంగ్రెసు వంటి సంస్థ మరొకటి లేదని, ఈ సంస్థకు ద్రోహం చేయడం అంటే దేశానికి ద్రోహం చెయ్యడమేనని కాంగ్రెసును ప్రతి ఒక్కరు పటిష్ఠం చేయాలని వినతి చేశారు.

అబీద్‌ఆలీగారి ఆంగ్ల ఉపన్యాసాన్ని లచ్చన్నగారు తెలుగులోకి తర్జుమాచేశారు. అబీదాలీగారు ఇలాచెప్పారు:

"రష్యా దేశం 38 సంవత్సరాలలోపల సాధించిన విజయాలతో భారతదేశం 8 సంవత్సరాలలో సాధించిన విజయాలను పోల్చి చూస్తే మన విజయాలే గొప్పవి. రష్యాలో గూడ మన దేశంలోవలె పూరిపాకలుగల వూళ్ళు "కిజికిస్తాన్" "గ్రస్తాన్"లోను వున్నాయి. రష్యాలో 800 రూపాయలు జీతం కార్మికునికి యిస్తున్నమాట నిజమేఅయినా ఆ కార్మికుల నిత్య జీవిత అవసరాలు తీరడం లేదు. ఒకపర్రు ఖరీదు 170/-రూపాయలు. ఒక జత కాళ్ళజోళ్లు ఖరీదు 150/-రూపాయలు. దూరపు కొండలు నునుపు. చైనా పరిస్థితి కూడ ఈ విధంగానే వున్నది. "కార్మికుల సౌకర్యాలకై ప్రభుత్వం చేసిన చట్టాలను గని యజమానులు అమలులో పెట్టించాలని వినతిచేశారు. ఇప్పటి కార్మిక సంఘాలు సక్రమముంగా నడవడంలేదు. మంచి సంఘాలను స్థాపించి వాటిని సక్రమంగా నడిపేటట్లు చేయాలి. అట్టి సంఘాలకు నేను, రాష్ట్రకార్మిక మంత్రి శ్రీ లచ్చన్న గారు పూర్తిసహకారాన్ని యిస్తాగలము."

రాత్రి శ్రీ గోగినేని వెంకటేశ్వరరావు గారు మంత్రులగౌరవార్థం విందుచేసి అతిథులను సత్కరించారు. (స్వ. వి.)

"దేశం పురోభివృద్ధికి సుశిక్షిత పౌరులు కావాలి"

నెల్లూరుసభలో మంత్రి సంజీవయ్య ప్రబోధం

నెల్లూరు, అక్టోబర్ 19—న్యాయశాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు ఆదివారం సాయంత్రం యిచ్చట మునిసిపాలిటీ హరిజనే నిర్మించబడిన బాల నేరస్థులశిక్షణ మందిరానికి ప్రారంభోత్సవం జరుపుతూ, దేశ ప్రజలు తమకు లభించిన రాజకీయ స్వాతంత్ర్యాన్ని ఆధారం చేసుకొని అన్నివిధాల అభివృద్ధి పొందడానికి కృషిచెయ్యాలని, ఇందుకు సుశిక్షితులైన ఉత్తమ పౌరులు కావాలని చెప్పారు.

సభకు జిల్లా జడ్జి శ్రీ బి. వెంకటప్పగారు అధ్యక్షత వహించారు. మునిసిపల్ చెయిర్మన్ శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు మంత్రికి, సభాధ్యక్షులకు స్వాగతం చెప్పారు.

అధ్యక్షులు శ్రీ వెంకటప్పగారు తమ ఉపన్యాసంలో, ఇది నెల్లూరు మునిసిపాలిటీ చరిత్రలో అపూర్వమైన సంఘటన అని వర్ణిస్తూ, యిట్టి మహోత్కృష్ట కార్యభారమును నిర్వహించుటకు పూనుకొన్నందుకు మున్సిపాలిటీవారిని అభినందించారు. భారతదేశం మొత్తం మీద యిట్టి మందిరము స్థానిక సంస్థచే నిర్వహింపబడ్డం నెల్లూరులోనే ప్రారంభమన్నారు.

పిమ్మట ఆయా నేరస్థులకు శిక్ష విధించడంలో కాలక్రమానుగతంగా వచ్చిన మార్పులను పేర్కొన్నారు. బాలనేరస్థులలో మానసిక పరివర్తన ద్వారా ఉత్తమ పౌరులుగా మార్చుటకు ఇట్టి మందిరములు ఉద్దేశింపబడినవని, ఈ సదుద్దేశాన్ని ఈ మందిరం నిర్వాహకులు, అధికారులు నెరవేర్చగలరని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసరు శ్రీ కె. వెంకటస్వామిరెడ్డిగారు బాలనేరస్థులు, వారి మనస్తత్వము, తత్సంబంధమైన శిక్షలను గూర్చి వివరిస్తూ, జిల్లాలో తమశాఖవారు చేసినకృషిని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలు ఈ బాల నేరస్థుల పునరుద్ధరణ కృషికి సహాయపడవలెనని కోరారు.

మంత్రి శ్రీ సంజీవయ్యగారు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"మునిసిపాలిటీవారు చేసినది ఘనకార్యమే కాక, ప్రజాహిత కార్యం కూడా. దేశసేవలో ఇది కూడా ఒక భాగం. దేశంలో వచ్చిన రాజకీయ మార్పులకు అనుగుణంగా పౌరులు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి. ఉత్తమ పౌరులుగా వ్యవహరించాలి. ఇందులో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నది. సంఘం సంస్కరించబడినపుడు దేశం కూడా అభివృద్ధి నొందుతుంది. కాబట్టి బాల నేరస్థులను వారి కర్మకు వదలివేయక చిత్త సంస్కారం కలిగించి, వారిని ఉత్తమ పౌరులుగా తర్పీతు చేయడం అత్యవసరం.

"స్వతంత్ర భారత దేశంపై యావత్ప్రపంచము తన దృష్టిని కేంద్రీకరించి గమనిస్తున్నది. భారతదేశం పౌరులు తమ దేశంలో వచ్చిన మార్పులను అర్థంచేసుకొని, స్వాతంత్ర్యానికి అర్హులనిపించుకొనాలి. సుశిక్షితులైన ఉత్తమ పౌరులను కోరాలి. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల నడవడికను గూర్చి శ్రద్ధ వహించాలి. ఈ మందిరం అట్టి పరివర్తనకు చక్కగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను ఇట్టి సత్కార్యములకు పూనుకొన్న నెల్లూరు మున్సిపాలిటి ముందుముందు రాష్ట్రానికల్లా ఆదర్శ ప్రాయమైన పురపాలక సంఘంగా విలసిల్లగలదని కూడా ఆశిస్తున్నాను."

శ్రీ సుబ్బారెడ్డిగారు వందన సమర్పణ చేశారు. తర్వాత "జనగణమన" గీతం ఆలాపించబడినది.

సంఘ సేవకుల సమావేశం

ఇంతకుపూర్వం శ్రీ సంజీవయ్యగారు జిల్లా కలెక్టర్ ఆఫీసులో, కలెక్టర్ శ్రీ యం. వి. రాజారావుగారి అధ్యక్షతను జరిగిన సంఘ సేవకుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రారంభమున జిల్లా సంక్షేమ శాఖాధికారి శ్రీ బి. గోవిందరాజులుగారు జిల్లాలో నిర్వహించబడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నివేదిక చదివారు.

శ్రీ వెన్నెలగంటి రాఘవయ్యగారు మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పటికీ, పరిపాలనా యంత్రంలో పేరు కొనివున్న "బ్యురాక్రసీ" తొలగిపోనందున, ప్రభుత్వం సదుద్దేశ్యంతో జారీచేసే ఉత్తర్వులు, అమలు జరిపే ఘట్టంలో విఫలమై పోతున్నవన్నారు. ఈ లోపమును సరిదిద్ద వలెనని కోరుతూ, ఉచితంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వసతులు విస్తరింప చేయవలెనని, అస్పృశ్యతా నివారణ కార్యక్రమం చిత్తశుద్ధితో కొనసాగునట్లు చూడవలెనని, దేవాలయం భూములను హరిజనులకు ప్రభుత్వం తమంతటతామే పిలిచి సాగుబడికి యివ్వవలెనని కోరారు. హరిజన సేవాసంఘం తరపున శ్రీమతి అల్లాడి అన్నపూర్ణమ్మగారు, శ్రీ ఏనుగు పట్టాభిరామిరెడ్డిగారు, శ్రీ కోరాబత్తిన చిన్నయ్యగారు కూడా అస్పృశ్యతా నివారణ, నిరుద్యోగం నివారణను గూర్చి కొన్ని సూచనలు చేశారు.

మంత్రి శ్రీ సంజీవయ్యగారు సమాధానమిస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలు లేకపోలేదని, కాని, వాటి సర్దుబాటుకు ఆవేశంతోగాక, నిష్పక్షపాత సలహాలు అవసరమని సూచిస్తూ, సభ్యుల సూచనలను తాము గుర్తించగలమన్నారు. సంఘ సంస్కరణ చట్టాలు, శాసనాలు ద్వారా విజయవంతం కావని, ప్రజలలో హృదయ పరివర్తన అందుకు ముఖ్యమంటూ, ఈ లక్ష్య సాధనకు సంఘ సేవకులు కృషి చేయవలెనని కోరారు. నిరుద్యోగ నివారణకు ద్వితీయ ప్రణాళికలో కుటీర పరిశ్రమలు కల్పించబడినవని, కాని అందరికి ప్రభుత్వం ఉద్యోగాలు యివ్వజాలదని స్పష్టం చేశారు.

తర్వాత జిల్లా హోల్‌సేల్ కో ఆపరేటివ్ డైరెక్టర్లు యిచ్చిన విందులో పాల్గొని, స్వతంత్ర విహార్‌లో బాలానంద సంఘం భవనమునకు శంకుస్థాపన చేసి, పురమందిరమున ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పరిపంటపోటీలో గెలిచిన రైతుకు బహుమతి

తొలుదొల్త, 1954-55 సంవత్సరం వరిపంట పోటీ పోటీలో మొదటి బహుమతి పొందిన శ్రీ కోటంరెడ్డి రామిరెడ్డి (బొడ్డువారి పాళెం) గారికి రూ 100 లు నగదు బహుమతిని మంత్రి యిచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసరు శ్రీ కె. రఘునాధ రెడ్డిగారు ఈ పోటీల వివరాలు తెలియజేశారు. ఈ బహుమతి ప్రదాన కార్యక్రమమునకు శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు అధ్యక్షత వహించారు.

పిమ్మట, గూడూరు మున్సిపల్ చెయిర్మన్ శ్రీ పి. సిద్ధయ్యనాయుడుగారి అధ్యక్షతన బాలానందంవారి శంకుస్థాపనోత్సవం జరిగింది. సంఘం ఉపాధ్యక్షులు శ్రీ. వి. యల్. నారాయణరావుగారు సంఘం కార్యకలాపములను సంగ్రహంగా సమీక్షచేసి, ఈ సంఘ భవనమునకు పౌరులు స్థల మిచ్చినందుకు మున్సిపాలిటీ వారికి కృతజ్ఞత తెలిపి, భవన నిధికి విరివిగా విరాళము లివ్వవలెనని కోరారు.

శ్రీ సంజీవయ్యగారు తమ అంత్యోపన్యాసంలో బహుమతి పొందిన శ్రీ రామిరెడ్డిగారిని అభినందించి, బాలానంద సంఘం భవనమునకు విరాళము లివ్వమని కోరుతూ, రానున్న పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలలో మొన్నటి శాసన సభ ఎన్నికలలో వలె కాంగ్రెస్‌ను బలపరచ వలసినదిగా కోరారు.

పిమ్మట బాలానందసంఘ సభ్యులచే నృత్య నాట్య ప్రదర్శనములు రాత్రికి మున్సిపల్ వైస్-చెయిర్మన్ శ్రీ మహబూబ్ ఖాన్ మంత్రి గౌరవార్థం విందుచేశారు.

సోమవారం వుదయం శ్రీ సంజీవయ్యగారు స్టోన్ హౌస్‌పేటలోని చేనేత సహకారసంఘమును సందర్శించారు. శ్రీ టి. రంగయ్యగారు మంత్రికి స్వాగతం చెప్పి ఒక మెమొరాండం సమర్పిస్తూ, చేనేతవారికి సెన్సుపండు ద్రవ్యంతో గృహ నిర్మాణ వసతులు కలిగించ వలెనని, 1/6 వంతు విధిగా చెల్లించవలెనను షరతును తొలగించి, ఆ ద్రవ్యమును రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూపంలో యివ్వవలెనని కోరారు.

మంత్రి తమ సమాధానంలో, పారిశ్రామిక గృహ నిర్మాణ పథకం వలె, చేనేతవారికి కూడా 50 పాళ్ళు అప్పు, 50 పాళ్ళు సబ్సిడీ పద్ధతిపై ఒక స్కీము తయారుచేసి, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కొరకు సిఫారసు చేయగలమని చెప్పారు.

అనుమసముద్రంలో గ్రంథాలయానికి ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

నెల్లూరు, అక్టోబర్ 22—

ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు, గత వారం ఈ జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఆత్మకూరు తాలూకా అనుమసముద్రం గ్రామ పంచాయతీ గ్రంథాలయమునకు ప్రారంభోత్సవం జరిపారు. తర్వాత ఇచ్చట లేబర్ స్కూలువారి సన్మానం అందుకొని, పిమ్మట బహిరంగసభలో ఉపన్యసించారు.

ఈ సందర్భమున పంచాయతీబోర్డు అధ్యక్షుడు శ్రీ కర్తంపాపిరెడ్డి గారు ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం సమర్పిస్తూ, సోమశిల ప్రాజెక్టు నిర్మించవలెనని, తీరాపేరు ఆనకట్టను అభివృద్ధి చేయవలెనని, గ్రామంలో ఒకవైద్యశాల నెలకొల్పవలెనని కోరారు.

ముఖ్యమంత్రి తమ సమాధానంలో గ్రామవాసుల కోర్కెలు సాధ్యమైనంత త్వరలో తప్పకుండా నెరవేర్చగలమన్నారు.

సభకు జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యం. హనుమంతరావుగారు అధ్యక్షత వహించారు.

రైతాంగ సారస్వతం ప్రత్యేకత

కాంబరం, అక్టోబర్ 19—కాంబరం క్రైస్తవ కళాశాల ఆంధ్ర విద్యార్థుల సమావేశంలో శ్రీ కె. సభాగారు రైతాంగ సారస్వతాన్ని గురించి ఉపన్యసించారు.

కళాశాల ఆంధ్రోపన్యాసకులు మిస్టర్ ఫ్రాన్సిస్ గారు సభకు అధ్యక్షత వహించారు.

గ్రంథస్థంకాని లక్షలాది మాండలిక పదాలను, వేలాది పాటలను, వీరగాథలను సేకరించి సంపుటీకరించా లంటూ ఈ సారస్వతంలో గ్రాంథికం, వ్యవహారికం అన్నవాదం అర్థరహితమని శ్రీ సభాగా రన్నారు.

అధ్యక్షులు తమ అంత్యోపన్యాసంలో గ్రంథపఠనంతో పాటు ప్రత్యక్ష జీవితాలను అవగతం చేసుకోవడం కూడా కవుల కవసరమని, పిల్లనాయుడిమూ, శిల్పనామత్కృతి, కవితాశిల్పములతో నిండిన జానపద సాహిత్యాన్ని విద్యార్థులు అర్థంచేసుకోవాలి అన్నారు.

విద్యార్థి సంఘం తరపున శ్రీ సుబ్బారావు గారు కృతజ్ఞతాభివందన మర్పించారు.



శ్రీ తెన్నేటి విశ్వనాధంగారికి ఘనసన్మానం

షష్టిపూర్త్యుత్సవ సందర్భంలో

విశాఖపట్టణం, అక్టోబర్ 19—శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి షష్టిపూర్తి మహోత్సవాలు ఇక్కడ 16, 17 తేదీలలో వైభవంగా జరిగినవి.

విశాఖపట్టణం మునిసిపల్ ఆడిటోరియంలో సభలు ఏర్పాటు చెయ్యబడినవి. వేలాదిప్రజలు మహాసభలో పాల్గొన్నారు.

సభలో పాల్గొన్నవారిలో ఆస్థానకవి కవిసార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు, శ్రీ విశ్వనాథసత్యనారాయణగారు, శ్రీ దివాకర్ల వెంకటావధానిగారు, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి వంటి ప్రముఖ కవులు, ఆంధ్ర ప్రభుత్వ స్థానిక పరిపాలన మంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు, ఆంధ్ర విశ్వవిద్యాలయోపాధ్యక్షులు డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు, శ్రీ చెరుకువాడ నరసింహంగారు, మాజీ మద్రాసు మంత్రి డాక్టర్ ఎం. వి. కృష్ణారావుగారు, శాసనసభ్యులు శ్రీయుతులు లుకలాపు లక్ష్మణదాసు, వి. వి. కృష్ణంరాజ బహదూర్, వాడ్రేవు గోపాలకృష్ణ, ఎస్. కె. వి. కృష్ణావతారం, బొజ్జా అప్పలస్వామి, శ్రీ క్రొవ్విడి లింగంరాజు, శ్రీ తుర్లపాటి కుటుంబరావుగార్లు వున్నారు.

16 వ తేదీ ఆదివారం ఉదయం వేదస్వస్తితో ఉత్సవాలు ప్రారంభమైనవి. శ్రీ విశ్వనాథంగారిని ఆయన గృహంనుంచి మునిసిపల్ స్టేడియం వరకు ఊరేగింపుతో తోడ్కొని వెళ్ళారు. మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు, కాంగ్రెస్, ప్రజాపార్టీలకు చెందిన అనేకమంది శాసన సభ్యులు ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీ విశ్వనాథంగారు స్టేడియంలో ప్రవేశించగానే కైవారం చెప్పబడింది. పురోహితులు ఆశీర్వచనాలు పలికారు.

తరువాత ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ ఏ. వి. భానోజీరావుగారు (విశాఖపట్నం పురపాలక సంఘాధ్యక్షులు) సదస్యులకు స్వాగతం చెప్పి, ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారిని అధ్యక్ష స్థానానికి ప్రతిపాదించగా, శ్రీ శాస్త్రిగారు అధ్యక్షస్థానాన్ని అలంకరించారు.

తరువాత హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ, సిక్కుమత సంప్రదాయాల పద్ధతిని ప్రార్థన చెయ్యబడింది. కుమారి రాజశ్రీ మాతృ సంకీర్తనం చేశారు. తెలుగులో శ్రీ తియ్యాల రామశర్మగారు (ఆహ్వాన సంఘ కార్యదర్శి), సంస్కృతంలో శ్రీ దివాకర్లరామ మూర్తిగారుస్వాగతంపలికారు. అధ్యక్షులు శ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారు తమ అధ్యక్షోపన్యాసంలో షష్టిపూర్తి అర్థాన్ని వివరించి, శ్రీ విశ్వనాథంగారి సద్గుణసంపత్తిని ఉగ్గడించి, ఆయన ఆంధ్రజాతికి ఆదర్శప్రాయుడన్నారు.

తరువాత షష్టిపూర్తి సంఘం తరపున సహాయ కార్యదర్శి శ్రీ వద్దాది బాపిరాజుగారు శ్రీ తెన్నేటివారికి సన్మానపత్రం సమర్పించారు. అనంతరం 84 సంస్థల తరపున శ్రీ విశ్వనాథంగారికి సన్మాన పత్రాలు సమర్పించబడినవి. ఆంధ్రదేశం, విశాఖపట్నాలలోని అనేక సంస్థలు ఇందులో పాల్గొన్నవి.

కృతి సమర్పణ

శ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారు శ్రీ విశ్వనాథంగారికి తాము రచించిన "సింహాచల క్షేత్ర మహాత్మ్యం" కృతిసమర్పణ చేశారు. కృతికర్తకు సన్మాన సంఘాధ్యక్షులు డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు సత్కారం చేశారు. శ్రీ విశ్వనాథంగారు తమకు ఇంత ఘనంగా షష్టిపూర్తి మహోత్సవం చేస్తున్న ఆంధ్ర మహాజనులకు, విశాఖ పౌరులకు కృతజ్ఞత తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం సభకు వైస్-ఛాన్సలర్ డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు అధ్యక్షత వహించారు. అధ్యక్షులు ఉపన్యసిస్తూ శ్రీ విశ్వనాథంగారు ఆధునికాంధ్రకు గర్వకారకు లన్నారు. శ్రీ దూర్వాసుల సీతారామమూర్తిగారు పెక్కుమంది ప్రముఖుల నుంచి వచ్చిన సందేశాలను చదివి వినిపించారు. వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, గవర్నర్ డాక్టర్ పట్టాభి, రాజాజీ, సర్ సి. పి., కేంద్రమంత్రులు శ్రీయుతులు టి. టి. కృష్ణమాచారి, కె. సి. రెడ్డిగారలు, మైసూరు ముఖ్యమంత్రి హనుమంతయ్య, శ్రీ వి. వి. గిరి, లోక్‌సభ స్పీకర్ శ్రీ మౌలంకర్ డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి, మంత్రులు శ్రీ కళా వెంకట్రావు, శ్రీ గౌతు లచ్చన్న, శ్రీ సంజీవయ్య, జస్టిస్ పి. వి. రాజమన్నార్, గవర్నరు త్రివేది, శ్రీ ప్రకాశ, కుమారస్వామి రాజ, జస్టిస్ కోకా సుబ్బారావుగార్లు ఇంకా అనేకమంది ప్రముఖులు సందేశాలు పంపారు.

చిత్రపటావిష్కరణ

పిమ్మట డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు శ్రీ విశ్వనాథంగారికి షష్టిపూర్తి సన్మాన సంచికను బహూకరించారు. అనంతరం మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు శ్రీ విశ్వనాథంగారి తైలచిత్ర పటావిష్కరణ జరిపారు.

జిల్లాజడ్జి శ్రీ వేమూరి సత్యనారాయణగారు, శ్రీ చెరుకువాడ నరసింహంగారు విశ్వనాథంగారిని ఆశీర్వదించారు. శ్రీ తుర్లపాటి వెంకట కుటుంబరావుగారు ప్రసంగించారు.

శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు తెన్నేటి వారికి కృతి సమర్పణ చేశారు. శ్రీ భానోజీ రావుగారు కృతికర్తకు సన్మానం జరిపారు. తరువాత విశ్వనాథంగారు కృతజ్ఞత తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ ఎమ్. వి. కృష్ణారావుగారు వందన సమర్పణచేశారు. శ్రీ బందా కనకలింగేశ్వరరావుగారు శ్రీ విశ్వనాథంగారిపై గేయాలను గానం చేశారు. తరువాత నటరాజ రామకృష్ణగారి శిష్యురాండ్రు కుమారి ఉమ, సుమతి నాట్యం చేశారు. శ్రీ ఉన్నవ రామారావుగారి వందన సమర్పణ జరిగింది. రాత్రి 10 గంటలకు శ్రీమతి చిత్రజల్లు వైదేహి బృందంవారు శ్రీ గంటి జోగిసోమయాజిగారి అధ్యక్షతన 'గొల్లకలాపం' ప్రదర్శించారు.

రెండవనాటి సభ

17 వ తేదీ శ్రీ విశ్వనాథంగారి 61 వ జన్మదినోత్సవం కూడా వైభవోపేతంగా జరిగింది. శ్రీ కొల్లూరి సోమశేఖరశర్మగారు "భారతీయ విజ్ఞానం" అనే విషయాన్ని గురించి చక్కగా ఉపన్యసించారు. శ్రీ నటరాజ రామకృష్ణగారు "నృత్యకళ—ఆంధ్రుల ప్రత్యేకత" అనే విషయంపై మాట్లాడారు. అభినయ రీతులను ఆకర్షణీయంగా రూపించారు. శ్రీ భోగా వెంకట్రామ శాస్త్రిగారు "వర్గాగమం" అనే కృతిని, శ్రీ పాతూరి మధుసూదనరావుగారు "మహాత్మ స్మృతి"ని, శ్రీ కొమ్మనమంచి జోగయ్య శర్మగారు "ఇందిరా మందిర సందర్శనం" శ్రీ విశ్వనాథంగారికి అంకితమిచ్చారు. శ్రీ విశ్వనాథంగారు కృతజ్ఞత తెలిపారు.

సాయంకాలం శ్రీ దివాకర్ల వెంకటావధానిగారి అధ్యక్షతన గుంటుపల్లి సోదరుల నాదస్వరంతో సభ ప్రారంభమైనది. అధ్యక్షులు ఉపన్యసిస్తూ, శ్రీ విశ్వనాథంగారి భాషా పాండితిని, వారి వేదపఠనాశక్తిని ఉగ్గడించారు. శ్రీ దివాకర్ల రామమూర్తిగారు తాము రచించిన "విశ్వనాథ కంఠాభరణం" అనే కృతిని శ్రీ విశ్వనాథంగారికి సమర్పించారు.

శిలావిగ్రహ ఆవిష్కరణ

తరువాత భద్రాచలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ వై. వి. కృష్ణారావుగారు, మరి పెక్కుమంది ప్రముఖులు శ్రీ విశ్వనాథంగారిని ప్రశంసిస్తూ మాట్లాడారు. శ్రీ వి. జె. గుప్తగారు శ్రీ విశ్వనాథంగారి శిలావిగ్రహాన్ని హర్షధ్వానాల మధ్య ఆవిష్కరణ చేశారు. కార్యదర్శి శ్రీ వద్దాది బాపిరాజుగారు కార్యదర్శి నివేదికను సమర్పించారు.

(మిగతా 6 వ పేజీలో)

గుడ్ యియర్ టైర్, రబ్బర్ కంపెనీ ఉత్పత్తి చేసిన నూమాటెక్ టైరులలో 65,00,00,000 వ దానిని ఆ కంపెనీబోర్డు ఛెయిర్మన్ లిచ్‌ఫీల్డ్, ప్రెసిడెంట్ థామస్ పరిశీలించినప్పటి ఫోటో. ఒకేరకం టైరులను అధికంగా వుత్పత్తి చేయడంలో ఈ టైరుకు ప్రథమ బహుమతి లభించింది

గ్రైపీజ్

పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు సాధారణంగా నొప్పితో పాటు వచ్చే కడుపుబ్బరాలకు, విరోచనాలకు

స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.

కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.

PSST 9

ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్

మేనేజింగ్ ఏజంట్లు:

సింధియా స్టీం నావిగేషన్ కంపెనీ లిమిటెడ్

మద్రాసు / నాగపట్టణం / మలయా



టి. ఎస్. ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాసు"

మద్రాసునుండి 9-11-1955 నాగపట్టణంనుండి 10-11-1955 న బయలుదేరును.

ప్రయాణం చేయదలచి, అవసరమైన ప్రయాణపు డాక్యుమెంట్లు కలిగియున్న ప్రయాణీకులు టిక్కెట్లకు, ఏజంట్లను కలుసుకొనవచ్చును.

ప్యాకేజీ రుసుము వెంటనే చెల్లించినచో డెక్, బంక ప్రయాణీకులకు అడ్వాన్సు బుకింగు లభించును. మిగిలిన వివరములకు:

ఏజంట్లు:

కె. ఏ. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కంపెనీ,

41. లింగిచెట్టి వీధి, మద్రాసు-1 — టెలిఫోన్ నెం. 4972/3. — Telegrams: "EASTSHIPCO"

పండగ శాలై, నాగపట్టణం. — టెలిఫోన్: నెం. 71 — Telegrams: "EASTSHIPCO"

ప్రతి సంతోషకరమైన జ్ఞాపకమును అది జరిగిన క్షణంలో కలిగించే సంతోషము మరియు ఉల్లాసము యిచ్చేటంతలా ఉంచుకోనండి!



మీరు దృశ్యమందు లక్ష్యముంచి మీట నొక్కగలిగితే యీ 'కోడక్' కెమేరాలతో తప్పకుండా చక్కని చిత్రములు తీయగలరు. వీనిని పిల్లలుకూడ వాడగలిగినంత సులువైనవి. మీరు ఫోకస్ కూడ చేయవనవసరము లేదు.

మీ కోడక్ డీలరువద్ద ఇండియాలో దొరకుచున్న అనేక రకముల సుందరమైన యీ కెమేరాలను చూడండి. మీకు అనుకూలముగ ఒక మోడలు నిశ్చయముగ లభిస్తుంది.

వానివద్ద 'కోడక్' ఫ్లాష్‌హోల్డర్లు చూడండి. వీటి సహాయముతో బయటంత సులువుగానూ యింటివద్ద కూడ చిత్రములు తీయగలరు.



'బ్రౌనీ' 127 కెమేరా

స్పష్టమైన లెన్సు మాదిరి వ్యూఫైండర్‌తో అన్నిటిలోకి యిది వాడుటకు అత్యంత సులభమైన కెమేరా. తక్కువ ధరలో దొరకే 'కోడక్' 127 ఫిల్ముమీద ఎనిమిది స్నేపులు. — రు. 17/8

సిక్స్-20 'బ్రౌనీ' కెమేరాలు

ప్రపంచమంతటా బహుజన ప్రియమైన కెమేరాలు. పెద్ద ప్రతి రోలు మీద ఎనిమిది ఆల్బమ్ సైజు స్నేపులు తీయవచ్చును. మోడలు సి వాడుటకు అత్యంత సులభమైనది: మోడలు డి తో చక్కని క్లోజప్ పోర్ట్రెయిట్ లుకూడ తీయవచ్చును. అంటేవద్ద తీసే ఫ్లాష్ షాట్లకు మోడలు ఇ లేక సుందరమగు గ్రే మోడలు ఎఫ్ ఎంచుకోనండి.

ధరలు రు. 24/- నుండి రు. 36/8 వరకు కలవు.



పై ధరలలో అమ్మకపు పన్ను చేర్చబడలేదు.

కోడక్ లిమిటెడ్

(ఇంగ్లండులో స్థాపితము)

బొంబాయి — కలకత్తా — ఢిల్లీ — మద్రాసు

"చీరాలలో పాలిటెక్నిక్ సంస్థ స్థాపించాలి"

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునికి విజ్ఞాపన

చీరాల, అక్టోబర్ 16—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, ఉపాధ్యక్షులు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు యిటీవల యిక్కడికి వచ్చినప్పుడు వారికి చీరాల పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ రావుల హరిప్రసాదరావుగారు ఘనస్వాగత మిచ్చారు.

మునిసిపల్ ఆఫీసులో వారిని బ్యాండు వాద్యంతో ఆహ్వానించారు.

శ్రీ రావుల హరిప్రసాదరావు పంతులుగారు శ్రీ సత్యనారాయణరాజు, శ్రీ బ్రహ్మానందరెడ్డిగార్లకు పుష్పహారాలు వేసి వారిని సభికులకు ఎరుకపరచారు. తరువాత కౌన్సిల్ తరపున స్వాగత పత్రాలు చదివి సమర్పించారు.

స్వాగత పత్రాలలో పాలిటెక్నిక్ పాఠశాల పెట్టుటకు చీరాల అనువగు పట్టణమని, వాడరేవును అభివృద్ధి చేయించమని, చీరాల పేరాలలో కుటీర పరిశ్రమలు- అనగా నేత, చేతి అద్దకాల పరిశ్రమలను ప్రోత్సాహం కలిగించమని నందికొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుటకు నెహ్రూ కార్యక్రమంలో చీరాలను చేర్చమని కోరారు.

తమకు గావించిన సన్మానములకు శ్రీ సత్యనారాయణరాజు, శ్రీ బ్రహ్మానందరెడ్డిగార్లు తమ కృతజ్ఞతను తెలిపారు. 'ఆంధ్ర రత్న' దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు నాయకత్వం వహించిన ప్రదేశంలో తాము సన్మానింపబడుట తమ భాగ్యమన్నారు. ఆంధ్రరత్న శిలావిగ్రహం త్వరలో ఏర్పాటు చేయుటకు కౌన్సిలువారు తగు ప్రయత్నములు చేయుచున్నారని వినుటకు చాలా సంతోషమైందని తెల్పినారు. దేశంలో కాంగ్రెసు నాయకుల శిలా విగ్రహములు ప్రతిష్ఠించునప్పుడు ఆ స్థానముల పోలికలు లేని విగ్రహాలను అధిక ప్రదేశాలలో ప్రతిష్ఠించుట జరుగుతుందని పేర్కొన్నారు. అట్లు చేయుట వ నాయకులను గౌరవించుటకు బదులు వారికి అపచారం చేసినవారగుదున్నారన్నారు.

ఆంధ్ర ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులను స్వయంగా ప్రధాని నెహ్రూ ఆంధ్రదేశ పర్యటన కౌన్సిల్‌వారు కోరిన ప్రకారం చీరాలను ఉంచుటకు ప్రయత్నం చేసెదనన్నారు. ఈ గ్రామమునకు విద్యాధికులు, ప్రజా సేవకులు శ్రీ రావుల హరిప్రసాదరావు పంతులుగారు చేస్తున్న కృషిని కొనియాడారు.

శ్రీ అక్కల కోటయ్యగారు వందన సమర్పణ గావించారు.

నూతన హైస్కూలు భవనం బ్లాకుకు ప్రారంభోత్సవం

శ్రీ సత్యనారాయణరాజు, శ్రీ బ్రహ్మానంద రెడ్డిగార్లు పరివారంతో యన్. ఆర్. అండ్ మునిసిపల్ హైస్కూలుకు వెళ్ళారు. స్కూలు హెడ్‌మాస్టర్, శ్రీ యస్. వివానరావు పంతులుగారు కాంగ్రెసు నాయకులకు స్వాగతం చెప్పి గాంధి విగ్రహం, వున్న జాతీయపతాకమును ఆవిష్కరించమని శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారిని కోరారు. విద్యార్థులందరు బారుబతీరి సత్యనారాయణరాజు, బ్రహ్మానందరెడ్డిగార్లకు సైనిక వందనం అచరించారు.

అంతట కరతాళధ్వనుల మధ్య శ్రీ సత్యనారాయణరాజుగారు జాతీయ పతాకం ఎగురవేశారు. తరువాత నాయకులకు, శ్రీ రావుల హరిప్రసాదరావుగారికి పూలహారములువేసి నూతనంగా నిర్మించిన హాలుకు ప్రారంభోత్సవం చేయమని మునిసిపల్ కమీషనర్ శ్రీ యస్. సీతారామయ్యనాయుడుగారు కోరారు.

ప్రారంభోత్సవం జరుపుటకు ముందు కమిషనర్ పాఠశాల చరిత్ర చెప్పి పాఠశాల నిర్మాణమునకు నివేశస్థలం దానమిచ్చినవారికి, పైన నూతనంగా నిర్మించిన హాల్సుకు విరాళములిచ్చిన దాతలు శ్రీయుతులు పొట్టి వీరయ్య (శ్రేష్ఠి, పచ్చిపులుసు సుబ్బయ్య (శ్రేష్ఠి) కుమారుడు శ్రీ పచ్చిపులుసు అప్పయ్య(శ్రేష్ఠి) గారికి, వారి సోదరులకు, మూనె బుర్రయ్య కుమారుడు వెంకట సుబ్బయ్య, నాగరపు చెంచయ్యగార్లకు కృతజ్ఞత తెలిపారు.

అనేక మంది సమక్షంలో కరతాళధ్వనుల మధ్య శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు దక్షిణ వైపు బ్లాక్ హాలుకు ద్వారమునకు అడ్డంగా కట్టబడిన సిల్కు-టేపును కత్తిరించి ప్రారంభోత్సవం గావించారు. పడమర వైపు బ్లాక్ హాలుకు ద్వారమునకు అడ్డంగా కట్టబడిన సిల్కు-టేపును కత్తిరించి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ప్రారంభోత్సవం గావించారు. తూర్పు వైపున వున్న బ్లాక్ హాలుకు శ్రీ రావుల హరి ప్రసాదరావు పంతులుగారు హాలు ద్వారమునకు అడ్డంగా కట్టబడిన సిల్కు-టేపును కత్తిరించి ప్రారంభోత్సవం గావించారు. తూర్పు హాలు నిర్మాణమునకు విరాళమిచ్చిన శ్రీ పొట్టి వీరయ్య శ్రేష్ఠిగారి ఛాయాపటమును శ్రీ రావుల హరిప్రసాదరావు పంతులుగారు తూర్పు హాలులో ఆవిష్కరించారు. పడమర హాలు నిర్మాణమునకు విరాళమిచ్చిన శ్రీ పచ్చిపులుసు సుబ్బయ్య శ్రేష్ఠి దంపతుల ఛాయాపటమును శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డిగారు పడమర హాలులో ఆవిష్కరించారు.

తరువాత దక్షిణవైపు హాలులో జరిగిన సమావేశంలో శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, శ్రీ రావుల హరిప్రసాదరావు పంతులుగారు 3 నూతన విశాలమైన హాల్సు నిర్మించుటకు విరాళములిచ్చిన, హైస్కూలు భవన నిర్మాణమునకు భూరి విరాళమిచ్చిన మూనె వెంగనాయకులు, అందు దానకోలు గార్లకు, హైస్కూలు నిర్మాణమునకు విశేషస్థల మిచ్చిన దాతలకు కృతజ్ఞత తెలిపారు. శ్రీ రావుల హరిప్రసాదరావుగారు మాట్లాడుతూ, ఈ ప్రారంభోత్సవాలు అన్యవిధిగా తలపెట్టుటచే కొన్ని లోపములు జరిగినట్లు తనకు తెలియ వచ్చినవని అన్నారు.

టౌన్‌హాలు నిర్మించవలసినదని శ్రీ రావుల హరిప్రసాదరావు పంతులుగారు పొట్టి వీరయ్యగారికి విజ్ఞప్తిచేశారు. అందుకు [illegible] గ్రామంలో [illegible] శక్తికొలది [illegible] విరాళ మిచ్చుటకు సంసిద్ధుడని తెలిపారు. అంతటితో సమావేశం పూర్తి అయినది.

"సోమశిల ప్రాజెక్టును రెండవ ప్రణాళికలో చేర్చాలి"

డిప్యూటీ ముఖ్యమంత్రి వద్దకు రాయబారం

గూడూరు, అక్టోబర్ 15—గూడూరు డివిజన్ సోమశిల ప్రాజెక్టు కార్యాచరణ సంఘం తరపున శ్రీయుతులు పి. సి. రెడ్డి, ఈశ్వరవాక వేణుగోపాలరెడ్డి, గంగారమణయ్య, శాసన సభ్యులు కమతం షణ్ముఖం, వీరరాఘవాచారిగార్లు మరికొందరు ప్రముఖులు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారిని రహదారి బంగళాలో కలుసుకొని మెమొరాండం సమర్పించారు.

వెనుకబడిన గూడూరు, రాపూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట తాలూకాలకు నీటి వసతులను కల్పించి అనేక వేల ఎకరాల భూమిని మాగాణి క్రిందకు తీసుకురాగల సోమశిల ప్రాజెక్టును వరద నివారణ స్కీము క్రిందనో మరి ఇతర స్కీముక్రిందనో ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్పించవలసినదిగా వారు విజ్ఞప్తి చేశారు.

నెల్లూరు జిల్లాకు సంబంధించినంతవరకు సోమశిల ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు అని స్పష్టపరచారు. నందికొండ కుడి కాలువ వచ్చుటకు చాలాకాలం పట్టగలదని, సోమశిల ద్వారా వెనుకబడిన తాలూకాలలో మాగాణి అవకాశం ఏర్పడ్డమే గాక డెల్టా తాలూకాలైన కోవూరు, నెల్లూరు తాలూకాలలో మొదటి పంటకు ప్రమాద పరిస్థితులు లేకుండా చేయుటకు సోమశిల ఉపయోగపడగలదని, సోమశిల ద్వారా విద్యుచ్ఛక్తికి కూడా మంచి అవకాశం వున్నదని, డామును వంద అడుగులకు మించకుండా నిర్మాణం చేసినచో కడప జిల్లాలోని గ్రామాలు, తోటలు మునిగే ప్రమాదం వుండదని వారు వివరించారు.

సోమశిల నుంచి కుడి కాలువను పూండి రిజర్వాయరు వరకు తీసికొని పోవచ్చునని, గోదావరి, కృష్ణ ప్రాజెక్టుల కాలువలను పెన్నానదికాలువలో కలిపి, చెంగల్పట్టుజిల్లా వరకు నీటి సరఫరా చేయుటకు వీలుంటుందని చెప్పారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి సోమశిల విషయంలో చేయతగిన యావత్తు కృషిని చేస్తున్నానని మాట యిచ్చారు.

మరిపల్లె మడుగు మరమ్మత్తు

గూడూరు డివిజన్ రైతు సంఘం తరపున శ్రీయుతులు పి. సి. రెడ్డి, వాకాటి రమణారెడ్డి, సూరిశెట్టి కృష్ణయ్యగార్లు గూడూరుకు సమీపంలోగల మరిపల్లె మడుగు పలుమార్లు వర్షకాలంలో తెగిపోతున్నదని, ఈ చెరువు కట్టను రాళ్ళ రివెట్‌మెంటు ద్వారా బలపరచి రైతాంగానికి ఏలాటి యిబ్బందులు లేకుండా తోడ్పడవలసిందని శ్రీ సంజీవరెడ్డిగారిని కోరారు.

ఈ చెర్వు క్రింద సుమారు 2500 ఎకరాల ఆయకట్టు వుండని వారు తెలియజేశారు.

చెయిర్మన్ శ్రీ పనుపులేటి సిద్దయ్య నాయుడుగారు ఉప ముఖ్యమంత్రి గౌరవార్థం విందు చేసి అతిథులను సత్కరించారు.

జలదంకి ఫిర్కాలో డెవలప్‌మెంటు బ్లాక్

ఏర్పాటు చెయ్యాలని సూచన

నెల్లూరు, అక్టోబర్ 16—కావలి తాలూకాలోని జలదంకి, చిన అన్నలూరు ప్రజలు ఇటీవల కావలిలో శ్రీ నల్లపనేని కొండపనాయుడుగారి భవనమున సమావేశమైనపుడు శ్రీయుతులు తోటరామమూర్తి, గంగినేని వెంకయ్య నాయుడు (అడ్వొకేట్లు), కేసరి వెంకట్రామయ్య, తిప్పారెడ్డి యల్లమందారెడ్డి, శంకరరెడ్డిగారలు, వెనుకబడిన ప్రాంతమైన ఈ రెండు ఫిర్కాల అభివృద్ధికిగాను ఈ ప్రాంతాలను డెవలప్‌మెంటు బ్లాకుగా ఏర్పాటుచెయ్యాలని, యిందు నిమిత్తం ప్రజలు, ముఖ్యంగా యువకులు ఐకమత్యంతో నిలబడి పాటుబడవలెనని కోరుతూ ఉపన్యసించారు.

సమావేశానికి శ్రీ నాగిళ్ళ వీరభవాని శంకరరావు చౌదరి (అడ్వొకేటు-ఆంధ్ర హైకోర్టు)గారు అధ్యక్షత వహించారు.

శ్రీ ప్రసాదం శ్రీరాములుగారు వందన సమర్పణ చేశారు.

జలదంకి, చినఅన్నలూరు ఫిర్కాలు ఆర్థిక, సాంఘిక, వైద్య, విద్య, విద్యుచ్ఛక్తి, జలాశయ, రహదార్ల విషయంలో వెనుకబడియున్నందున వీటిని డెవలప్‌మెంటు బ్లాకుగా పరిగణించవలెనని ప్రభుత్వమును కోరుతూ తీర్మానించారు.

ఈ విషయమును ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి తగు కృషి చేయుటకుగాను శ్రీ గొట్టిపాటి సుబ్బానాయుడుగారు అధ్యక్షులుగాను; శ్రీ ఒంటేరు వరదారెడ్డిగారు ఉపాధ్యక్షులుగాను; శ్రీయుతులు మద్దిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, కేసరి వెంకట్రామయ్యగారలు కార్యదర్శులుగాను, శ్రీ గొట్టిపాటి కొండపనాయుడుగారు కోశాధికారిగాను; మరొక 21 మందిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకొన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణకుగా సమావేశంలో రు. 1,337 లు విరాళములు యివ్వబడినవి.

రాజకీయ బాధితులకు భూములు మంజూరు

కాంగ్రెస్ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని రెవిన్యూ మంత్రి అభిభాషణ

కొవ్వూరు, అక్టోబర్ 17—రెవిన్యూ శాఖా మంత్రి శ్రీ కళ్లూరి చంద్రమౌళిగారు నిన్న యిచ్చటకు ప్రభుత్వ స్పెషల్ స్టీమ్ లాంచి మీద భద్రాచలంనుంచి వచ్చారు.

కొవ్వూరు తాలూకా కాంగ్రెసు కార్యకర్తల సమావేశం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు (యం. యల్. ఏ) గారి అధ్యక్షతను జరిగింది. మంత్రి చంద్రమౌళిగారు ఉపన్యసిస్తూ కాంగ్రెసు సంస్థ ఒక్కటే మన అభివృద్ధికి చేయూత నివ్వగలదని, కనుక అందరు సంస్థను పటిష్ఠంచేసి దాని ద్వారా దేశసేవ చెయవలసిందని కోరారు.

రాజకీయ బాధితుల భూముల పంపకం విషయమై మంత్రి మాట్లాడుతూ కొంతమంది విమర్శకులు రాజకీయ బాధితులకు భూములు ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తున్నారన్నారు. సర్వస్వం త్యాగంచేసి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజకీయ బాధితులు బ్రిటిషు ప్రభుత్వానికి అండగా నిలబడి స్వరాజ్య సముపార్జనకు అడ్డు తగిలిన మాజీ సైనికుల కంటె హీనులా? అని మంత్రి అన్నారు.

రాజకీయ బాధితుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించి భూము లిచ్చుటకు నిర్ణయించిన దన్నారు. కాని, లోగడ జైలుకు వెళ్ళినవారికి, అసలు కాంగ్రెసు వారికి కాక కాంగ్రెస్ బయటవారికి వేనుకున్న వారికి భూములు యివ్వడం జరిగిన మాట వాస్తవమే నన్నారు. అది మనం చేసిన తప్పు" అని చెప్పారు. రాజకీయ బాధితులకు భూములివ్వడం వల్ల కాంగ్రెసు కొంత అప్రతిష్ఠపాలైనమాట నిజమేనని కూడా మంత్రి వచించారు.

ఈ సమస్యను అతిత్వరలో పరిష్కరించడానికి ప్రభుత్వం పూనుకొన్నదని, కాన రాజకీయ బాధితులకు ప్రభుత్వం ఏ భూమి లిస్తే వాటిని స్వీకరించవలసిందిగా కోరారు మున్ముందు మా దృష్టి చేసుకొనడానికి అవకాశం కలుగగలదని ఆయన అన్నారు.

ఆయన యింకా ఇలా తెలియజేశారు:—

"ప్రభుత్వం ప్రాజెక్టు ఏరియా అనగా నందికొండ, కృష్ణా బారేజీ క్రింద వున్న బంజరు భూములను, అడవి, చెరువు భూములను రాజకీయ బాధితులకుగాని మరెవ్వరికి గాని పంచిపెట్టదని నేను నొక్కి చెబుతున్నాను. కాన రాజకీయ బాధితులు యిది గుర్తించి మిగిలిన భూములకు పిటీషన్లు దాఖలు చేసుకొనండి."

అందుమీద సభలో నుంచి ఒకరిద్దరు రాజకీయ బాధితులు లేచి ప్రభుత్వ రికార్డులలో చెరువు క్రింద భూమి అని, అడవి భూమి అని నమోదు అయిన భూముల ఆక్రమణంలో వుండడం, వ్యవసాయం చేసుకోవడం జరుగుతున్నదని, కాన వ్యవసాయానికి అనువగు అడవి, చెరువు భూము లివ్వించవలసినదని కోరారు.

మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వ రికార్డులలో అడవి, చెరువు భూములని ఉంటే ప్రభుత్వం వాటిని మంజూరు చేయదు అని నొక్కి వక్కాణించారు.

మరొక సభ్యుడు లేచి ఆంధ్ర ప్రభుత్వం యితర జిల్లాలలో అనేక అభివృద్ధి పనులకు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నదని, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు ఖర్చు పెట్టుటలేదనగా, ఎర్రకాల్వ రిజర్వాయరు నిర్మించుటకు ప్రభుత్వం తలపెట్టనున్నదని మంత్రి అన్నారు.

కొవ్వూరు తాలూకా కాంగ్రెసు సంఘాధ్యక్షులు శ్రీ వేగి వీరన్న, కార్యదర్శి శ్రీ బిక్కిన సత్యనారాయణ, పట్టణ కాంగ్రెసు సంఘాధ్యక్షులు శ్రీ బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ నరసింహంగార్లు మంత్రికి స్వాగత పత్రాలు సమర్పించారు.

కొవ్వూరుతాలూకా రాజకీయ బాధితులు సమర్పించిన సన్మానపత్రంలో కొవ్వూరు, తాడేపల్లిగూడెంతాలూకాల రాజకీయ బాధితులకు తాడేపల్లిగూడెం తాలూకాలోని ఉంగుటూరు అడవి ప్రాంతం 1200 ఎకరాలు, కొవ్వూరుతాలూకాలోని కోరుమామిడిగ్రామం చెరువుభూమి 60 ఎకరాలభూమి యివ్వవలసినదని కోరారు.

తరువాత మంత్రి ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం సందర్శించారు. అచ్చట విద్యాపీఠం తరపున ప్రధానోపాధ్యాయులు శ్రీ కేశరాజు వెంకటనృసింహ అప్పారావు, విద్యాపీఠం కార్యదర్శి శ్రీ మానాప్రగడ శ్రీరాములుగార్లు మరి కొవ్వూరు తాలూకా భూదానయజ్ఞసమితి తరపున శ్రీ అడ్డాల అరవాలరాజు, శ్రీ గెడా రఘునాయకులుగార్లు మంత్రికి స్వాగత పత్రాలు సమర్పించారు.

మంత్రి స్వాగత పత్రాలకు సమాధానం చెబుతూ ఈ సంస్థ యింకా ఎక్కువ కృషి చెయ్యగలదని ఆశిస్తున్నానని అన్నారు.

భూదాన యజ్ఞానికి శ్రమదానం తోడు కావాలన్నారు. అందరు భూదాన, శ్రమదాన, సంపత్తి దానములు చేయుటకు సంసిద్ధులై వుండాలని, వినోబాభావే యాత్రను జయప్రదం చెయ్యాలనిచెప్పారు.

భూదానయజ్ఞ సమితివారు తమ సన్మాన పత్రంలో యింతవరకు ఈ తాలూకాలో మూడు వందల ఎకరములభూమి, రెండు వందల రూపాయలు సంపత్తిదానం సేకరించా మన్నారు.

అంతకు ముందు మంత్రి ఈ పట్టణం రాగానే శ్రీయుతులు కోడూరి అప్పారావు, పి. ఆర్. వి. కె. రంగారావు, బొమ్మిరెడ్డి వెంకన్న, కోడూరి కృష్ణారావు, అల్లూరి సర్వారాయుడుగార్లు స్వాగత మిచ్చారు.

శ్రీ రామానంద గౌడీయ మఠానికి మంత్రి వెళ్ళి అచ్చట తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అంతర్విశ్వ విద్యాలయ యువజనోత్సవంలో పాల్గొనడానికిగాను ఇండియా లోని ఆరు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థినులు, విద్యార్థులు మొత్తం 300 మంది దాకా [illegible] ఢిల్లీ చేరారు.

తెలుగునాడు

గుడివాడ ప్రాచ్యభాషా సమితి ప్రారంభోత్సవము శ్రీ కాటూరి వేంకటేశ్వరరావుగారి అధ్యక్షతన 11 వ తేదీ సాయంకాలం కళాశాలలో జరిగినది. సమితి అధ్యక్షుడు శ్రీ వంగవలు నరసింహం, ఉపాధ్యక్షుడు శ్రీ కాకమూరి రామమోహనరావుగారలు అతిథులకు స్వాగత వచనములు చెప్పి శ్రీ పువ్వాడ శేషగిరిరావు, యడవల్లి ఆదినారాయణగార్లను పుష్పమాలాలంకృతులనుగా జేశారు. శ్రీ పువ్వాడవారు కవిత్వ-విషయమై ప్రస్తావించి కవికి ప్రథమముగా కవితావేశము-ప్రతిభ కావలయునని, పిమ్మట వ్యుత్పత్తి సంపాదించుకొనవలయునని చెప్పారు. శ్రీ ఆదినారాయణగారు సంస్కృతాంధ్రములకు గల అవినాభావ సంబంధమును విశదీకరించారు. అధ్యక్షుని తుది వాక్యముల తరువాత సంస్కృతాంధ్ర కార్యదర్శులు, చి॥ ఉప్పు సుబ్బరాయశర్మ చి॥ దోనేపూడి ఉమామహేశ్వరరావుగారలవందన సమర్పణములతో సభముగిసినది. ప్రదర్శనలు జరిగినవి.

ఒంగోలు శ్రీ తెన్నేటి విశ్వనాథం (ప్రజాపార్టీ నాయకుడు)గారి షష్టిపూర్తి ఉత్సవ సందర్భంలో 16 వ తేదిని సి. యస్. ఆర్. శర్మ కళాశాల ఆవరణములో శ్రీ ముత్తు అయ్యర్ (ప్రిన్సిపాల్) గారి అధ్యక్షత క్రింద సభ జరిగింది. శ్రీయుతులు అక్కల కోటయ్య, (చీరాల) సి. ఎ. కె. చార్య, జి. ఆదినారాయణ, యన్. పున్నయ్య, గారలు శ్రీ విశ్వనాథంగారు దేశమునకు చేసిన సేవను గురించి మాట్లాడారు. భగవంతుడు, శ్రీ విశ్వనాథంగారికి, ఆయురారోగ్యము లొసంగి, దేశానికి సేవచేసే భాగ్యం కలిగించుగాక అని ప్రార్థించారు.

• • •

ఒంగోలు తాలూకా, పట్టణ కాంగ్రెసు కమిటీ కార్యవర్గాల ఎన్నికలు యీ నెల 25వ తేదీ జయరాం టాకీసు హాలులో జరుగుతవి. పట్టణ కమిటీ ఎన్నికలు ఉదయం 11-30 గంటలకు శ్రీ మురవనేని వీరరాఘవయ్యగారు జరుపుతారు తాలూకా ఎన్నికలు సాయంత్రం 1-30 గంటలకు శ్రీ రొండా నారపరెడ్డిగారు జరుపుతారు.

పశివేదల శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి మృతికి సంతాప తెలియజేసే నిమిత్తం కొవ్వూరు తాలూకా పశివేదల కోఆపరేటివ్ రూరల్ బ్యాంకులో సభ జరిగింది. సభకు శ్రీ అల్లూరి బావన్నగారు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగిస్తూ సహకార ఉద్యమంలో శ్రీ సత్యనారాయణగారు చేసిన కృషిని, పశివేదల బ్యాంకు విర్మాణానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమును గురించి చెప్పారు. బ్యాంకు కార్యదర్శి వందనములతో సభ ముగిసింది. సత్యనారాయణగారి మృతివల్ల సంతాప సూచకంగా బ్యాంకును ఒకరోజు మూసివేయడమైనది.

రాజమండ్రి ఇక్కడి కో-ఆపరేటివ్ ఇన్‌స్టిట్యూట్‌లో 15 వ తేదీ సాయంకాలం "సాహిత్యసమితి" ఏర్పాటు గావించబడింది. దానికి ప్రారంభోత్సవం చేస్తూ రాజమండ్రి గవర్నమెంటు ఆర్ట్సు కాలేజి ఇంగ్లీషు చీఫ్ శ్రీ బి. వి. చలపతిరావుగారు, సాహిత్యానికి మానవుని దైనందిన జీవితానికి గల సన్నిహిత సంబంధాన్ని గురించి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా సెషన్సు జడ్జి శ్రీ టి. హెచ్. ఎమ్. సదాశివయ్యగారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ టి. శేషగిరిరావుగారు వందన సమర్పణ గావించారు.

పోరుమామిళ్ళ బద్వేలు తాలూకా పోరుమామిళ్ళ గ్రామంలో వైద్యశాల నూతన భవనానికి కడపజిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. సాంబమూర్తిగారు ప్రారంభోత్సవం చేశారు. సభకు శాసన సభ్యులు శ్రీ బి. రామారెడ్డిగారు అధ్యక్షత వహించారు. శ్రీ హెచ్. సాంబమూర్తిగారు తమ ప్రసంగంలో గ్రామీణులు ఎన్నికలనాటి వైషమ్యాలను మరచి సుహృద్భావంతో కలిసికట్టుగా ప్రవర్తించాలని హితవు చెప్పారు. అధ్యక్షులు శ్రీ బి. రామారెడ్డిగారు ప్రసంగిస్తూ గ్రామాల సఖ్యతపై దేశసౌభాగ్య మాధారపడివున్నదని ప్రజలు ఇలాంటి సంస్థల విషయంలో కక్షల కతీతంగా ప్రవర్తించాలని చెప్పారు. శ్రీ యస్. ఓబులరెడ్డిగారు కూడా ప్రసంగించారు.

వమరవల్లి శ్రీకాకుళం జిల్లాకలెక్టర్ శ్రీ పి. సి. జేమ్సు వమరవల్లి బేసిక్ ట్రెయినింగ్ స్కూలులో యువజన శిక్షణ కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఆర్. వీరభద్రరావుగారు సభకు అధ్యక్షత వహించారు. శిబిరంలో 38 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుచున్నారు. ప్రజోపయోగకరమై, కాయకష్టముతో సంబంధించిన నిర్మాణ కార్యములలో పాల్గొనడమే ఈ కేంద్రాల లక్ష్యం. బుడితి హైస్కూలు హెడ్‌మాస్టర్ డి.వి.యస్. నారాయణమూర్తి, ఇచ్ఛాపురం హెడ్‌మాస్టర్ వై.వి. సూర్యనారాయణ, గంటి ఈశ్వరుడు. (ఎ. సి. సి. ఆఫీసరు పార్వతీపురం)గార్లు సహాయంతో శిబిరం నడుపుచున్నారు, శిబిరము 15 రోజులు నడుపబడుతుంది.

ప్రొద్దుటూరు స్థానిక విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం శ్రీమతి వి. విశాలాక్షమ్మగారి అధ్యక్షతన సమావేశమై దసరా సెలవుల తరువాత ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గృహపరిశ్రమ, కుట్టుపని, సంగీతం బాలికలకు నేర్పాలని తీర్మానించారు ప్రభుత్వం యిందు నిమిత్తం రెండవ పంచవర్ష ప్రణాళిక క్రింద 1 వ ఫారము నుండి 3 వ ఫారమువరకును చేతిపనులను నిర్బంధంగా నేర్పుటకై రు. 7,500 లను మంజూరు చేసింది.

కొవ్వూరు 16 వ తేదీ రాత్రి యిచ్చట కొవ్వూరు తాలూకా భూదాన యజ్ఞం సమితి తరపున గాంధీ చౌకులో శ్రీ ఉప్పల నరసింహమూర్తి గారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది, సభలో పలువురు మాట్లాడుతూ వినోబాభావే భూదాన ఆంధ్ర దేశయాత్రను సఫలం చేయవలసిందిగా కోరారు.

తెనాలి శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి అకాలమరణం పట్ల సానుభూతిగా 10 వ తేదీ తెనాలి అర్బను బ్యాంకికి సెలవు ఇవ్వబడింది.

• • •

తెనాలిలో విశ్వ సంస్కృత పరిషత్ కేంద్రం తెనాలి సంస్కృత కళాశాలలో శ్రీ కొండముది శ్రీరాములు (అడ్వొకేటు)గారి అధ్యక్షతను 13 వ తేదీన జరిగిన సభలో ఏర్పాటు చేయబడింది. సభకు ఆహ్వానాలు సంస్కృత భాషలో డాక్టర్ కూచిభొట్ల వెంకటేశ్వర శర్మగారిచే పట్టణంలో విరివిగా పంపబడినవి. సభలో డాక్టర్ శర్మగారు, అధ్యక్షులు శ్రీరాములుగారు కేంద్రం స్థాపించుటలో గల వుద్దేశాలను గూర్చి చెప్పిన పిమ్మట కేంద్రానికి క్రిందివారు కార్యవర్గంగా ఎన్నుకోబడ్డారు: శ్రీ కొండముది శ్రీరాములు (అధ్యక్షులు); డాక్టర్ కూచిభొట్ల వెంకటేశ్వరశర్మ (కార్యదర్శి), డాక్టర్ వెంపటి కోటీశ్వర శాస్త్రిగారు (ఉపాధ్యక్షులు). శ్రీ అబ్బరాజు రామసుబ్బారావుగారు (కోశాధికారి).

"పాము పాట" కృతి సమర్పణ

ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి

విజయవాడ, అక్టోబర్ 19—శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన "పాము పాట" అనే సంగీతనాటిక ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి కృతిసమర్పణ చేశారు.

ఈ సందర్భంలో యస్. ఆర్. ఆర్. అండ్ సి. వి. ఆర్ కాలేజీ సాహిత్యసమితి ఆధ్వర్యాన పెద్ద సభ జరుపబడింది.

ముఖ్యమంత్రికి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ టి. సూర్యనారాయణ, శ్రీ సి. వి. రెడ్డి, శ్రీ యం. ఆర్. అప్పారావు (యం. యల్. ఏ) గార్లు స్వాగతమిచ్చారు.

ఇంతకుముందు కాలేజీ మేనేజిమెంటువారు ముఖ్యమంత్రికి తేనీటి విందు చేశారు. ఆయనకు ఒక మెమొరాండం కాలేజీ అధ్యాపకవర్గం తరపున సమర్పించబడింది. అధ్యాపకుల వేతనాలు యూనివర్శిటీ కమిషన్ సిఫారసు చేసిన మేరకు అమలుపరచేటట్లు చూడవలసిందిగా కోరారు.

తరువాత కృతి సమర్పణోత్సవ సభ జరిగింది. శ్రీ సి. అప్పారావుగారు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. శ్రీ యం. ఆర్. అప్పారావుగారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరారు.

శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు సభను ప్రారంభించారు. ఆయన శ్రీ సత్యనారాయణగారు ప్రజాభిమానం చూరగొన్న కవి అన్నారు.

అధ్యక్షులు తమ ఉపన్యాసంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి వంటి మేధావులవద్ద చదువుకునే భాగ్యం కలిగినందుకు కాలేజీ విద్యార్థులు గర్వపడాలన్నారు. ముఖ్యమంత్రికి కృతిసమర్పణ చెయ్యడం అంటే అఖిలాంధ్ర ప్రజానీకానికి కృతి సమర్పణ చెయ్యడమే నన్నారు.

శ్రీ సత్యనారాయణగారు ముందు "పాము పాట"లోని కొన్ని భాగాలు సభవారికి చదివి వినిపించారు, ఎన్నికలు జరగక పూర్వమే తాను శ్రీ గోపాలరెడ్డిగారికే కృతిసమర్పణ చెయ్య సంకల్పించుకున్నానని తెలియజేశారు. ఇది శ్రీ గోపాలరెడ్డిగారికి సమర్పిస్తున్న తన రెండవ కృతి అని చెప్పారు. ఆయన యింకా ఇలా వచించారు:

"తెలుగు భాషకు తెలుగు జాతికిలాగే ఒక ప్రత్యేకత వుంది. తెలుగు పద్యాలు పాడ్డానికి వీలైనవి కావు. ఇతర భాషల సంగతి వేరు. ఆంధ్ర దేశంలో బాగా వాడుకలోవున్న పాటలను దృష్టిలో పెట్టుకొని ఆ బాణీలో సంగీత నాటిక వ్రాద్దామనిపించింది. శ్రీ గోపాలరెడ్డిగారికి కూడా సంగీత నాటికలలో అభిరుచి వున్న సంగతి తెలిసినమీదట అట్టి రచనకు పూనుకొన్నాను." కృతి సమర్పిస్తూ శ్రీ సత్యనారాయణగారు కొన్ని పద్యాలు చదివారు.

ఇతర ముఖ్య అతిథులకు కూడా పూలమాలలు వేసి, కొత్తబట్టలు బహూకరించారు.

శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు శ్రీ సత్యనారాయణగారి బహుముఖ రచనా సామర్థ్యాన్ని ప్రశంసించారు. పిమ్మట శ్రీయుతులు ఆర్. రామచంద్రరావు, టి. సత్యనారాయణగార్లు ప్రసంగించారు.

శ్రీ గోపాలరెడ్డిగారు తమ ప్రసంగంలో 1923 వ సంవత్సరం ఆగస్టులో తనకు శ్రీ సత్యనారాయణగారితో కలిసి విజయనగరం నుంచి ప్రయాణంచేసే అవకాశం కలిగిందని తెలియజేశారు. ఇటీవల పెనుగొండకు వెళ్ళినప్పుడు వసుచరిత్ర తిరుమల రాయలకు అంకితమివ్వబడ్డ సందర్భం స్ఫురణకు వచ్చిందన్నారు. తనకు సమర్పించబడ్డ కృతినిబట్టి తనపేరు కూడా చిరస్థాయి కాగలదేమో నన్నారు.

తరువాత కుమారి కొన్నలగడ్డ విజయలక్ష్మి నాట్యప్రదర్శనం జరిగింది.

ఆంధ్ర భూస్వామ్య సంస్కరణాల సంఘం

నెల్లూరు కార్యక్రమం

మద్రాసు, అక్టోబర్ 18—ఆంధ్ర భూస్వామ్యసంస్కరణాల సంఘంవారు అక్టోబరు 28 తేదీని నెల్లూరు వెడతారు. నెల్లూరులోని కలెక్టరు ఆఫీసులో ఆకమిటీవారు అక్టోబరు 28 వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు, ఆ సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం లోని రహదారిబంగళాలో సాయంత్రం 3-30 నుంచి 5-30 గంటలవరకు సమావేశమై భూసంస్కరణలకు సంబంధించిన ఏవిధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు.

"ఆయుర్వేదం భారత సంస్కృతికి దర్పణం"

డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి వివరణ

ఏలూరు, అక్టోబర్ 17—"గ్రామ వైద్య శిక్షణ రద్దు విషయం వినగానే నాకొక ఆలోచనతట్టింది. లక్ష రూపాయలు విరాళాల రూపంలో సేకరించి గ్రామవైద్యులకు శిక్షణ తరగతులు నడపాలన్న సంకల్పం కలిగింది" అని డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారు నేడిక్కడ శిక్షణ పొందిన 12 వ బట్టు గ్రామ వైద్యులకు వీడ్కోలు యిచ్చిన సందర్భంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

సభకు జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి. యు. యతిరాజులు నాయుడుగారు అధ్యక్షత వహించారు.

డాక్టర్ లక్ష్మీపతిగారు తమ ఉపన్యాసంలో యింకా యిలా చెప్పారు:—

"ప్రజలే విరాళాలు వసూలుచేసుకొని నిధి ఏర్పాటు చేయవచ్చు. మనమే గ్రామవైద్యుల శిక్షణ తరగతులు జరుపుకోవచ్చు. ఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద పీఠంవారు "ప్రజా వైద్య" పరీక్ష గ్రామ వైద్యులకు నడుపుతున్నారు. పాఠ్య ప్రణాళిక అంతా యిదే. ఆంధ్ర ప్రభుత్వం ఈ పరీక్షలను విరమించక నడపగలదని, మరికొన్ని గ్రామవైద్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చెయ్యగలదని ఆశిస్తున్నాను.

"గ్రామాలలో వైద్య సేవ కొరతను చాలావరకు తీరుస్తున్నారు. వారు రోగ చికిత్స చెయ్యడమే కాక ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుతున్నారు. భారతీయ సంస్కృతి ఆయుర్వేదంలో ప్రతిబింబిస్తుంటుందని నేను తరుచు చెబుతుంటాను. భారతీయ సంస్కృతికి ఆయుర్వేదం దర్పణంవంటిది. మన ఆహార విహారాదులకు, జీవిత విధానానికి ఆయుర్వేదమే ప్రాతిపదిక.

"లక్ష రూపాయలనిధి వసూలు చేయడానికి పూనుకున్నాను. భారతీయ సంస్కృతి పరిరక్షణకై నా ప్రజలు ధారాళంగా విరాళాలివ్వాలని కోరుతున్నాను. గ్రామ వైద్యులకు తగు ప్రోత్సాహమిచ్చి వారి పరిస్థితిని చక్కబరచకుండా కేవలం యితర కార్యక్రమాలెల్ల తగినంత మేలు కలుగదు."

అఖిలాంధ్ర హోమియోపతి వైద్య సమ్మేళనం జరపడానికి కమిటీ నియామకం

ఏలూరు, అక్టోబర్ 17—నవంబర్ ఆఖరు వారంలో జరుగబోవు అఖిలాంధ్ర హోమియో వైద్య సమ్మేళనానికి చేయ్యవలసిన ఏర్పాట్లను గురించి చర్చించే నిమిత్తం నిన్న సాయంకాలం హోమియో వైద్యుల ప్రత్యేక సమావేశం స్థానిక "వసంతమహల్ లాడ్జి"లో డాక్టర్ వి. యస్. రామబ్రహ్మంగారి అధ్యక్షత క్రింద జరిగింది.

సమావేశానికి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచి సుమారు 25 మంది సభ్యులు హాజరయ్యారు. వచ్చిన వారిలో డాక్టర్లు ఎం. గురురాజాగారు, కె. జె. శాస్త్రి, రంగనాయకులు, దత్తాత్రేయ మూర్తిగార్లు కూడా కలరు.

సమ్మేళనం జయప్రదంగా నిర్వహించడానికి బాధ్యత వహించి, కార్యక్రమాన్ని తయారుచేసే నిమిత్తం ఒక ఏర్పాటు చేయబడింది, కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ వి. యస్. రామబ్రహ్మంగారు కార్యదర్శిగా డాక్టర్ బి. గున్నేశ్వర రావుగారు ఎన్నుకోబడ్డారు.

సమ్మేళనానికి ఆరోగ్య శాఖా మంత్రులు శ్రీ కళా వెంకటరావుగారిని, శ్రీ డి. సంజీవయ్య, శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ ఏ. బి. నాగేశ్వరరావుగార్లను ఆహ్వానించుటకు తీర్మానించడమైనది.

సమావేశానికి డాక్టర్ కె. జె. శాస్త్రిగారు అధ్యక్షులుగా వుండుటకు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమ్మేళనాన్ని విజయవాడలో జరుపుటకు తీర్మానించడమైనది.

ఏలూరు పట్టణ హోమియో వైద్యసంఘంవారు అల్పాహార విందు చేశారు.

"అస్పృశ్యతా నిర్మూలనకు కృషి చురుకుగా జరగాలి"

మద్రాసు, అక్టోబరు 17—ఆంధ్ర యువజన సంఘంవారు 18 వ తేదీ సాయంత్రం "కస్తూరిబా గాంధి" గ్రంథాలయంలో హరిజన దినోత్సవం శ్రీ సి. లక్ష్మీనారాయణగారి అధ్యక్షతన జరిపారు.

శ్రీ యం. ఆర్. తిలక్‌గారు తమ ప్రసంగంలో గాంధీ ప్రభృతులు హరిజనుల కొరకు చేసిన సేవను గురించి చెప్పారు.

తరువాత శ్రీమతి సోమ అక్కమ్మ, శ్రీ కె. నాగులు, శ్రీ వదర్ల పేరయ్య శ్రీ కె. రామయ్యగార్లు ప్రసంగించారు.

శ్రీమతి ఎ. వి. కృష్ణారావు (సంఘ సంక్షేమ బోర్డు చెయిర్మన్) గారు ఇలా చెప్పారు:

"స్వరాజ్యం వచ్చిన తరువాత హరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాల కృషి చేస్తున్నది. అంటరాని తనం నిర్మూలించబడుతున్నది. ప్రజలు యింకా చురుకుగా కృషి చెయ్యాలి."

శ్రీ నేమామందిర సభ్యులు కూడా సభలో పాల్గొన్నారు. శ్రీ నేమామందిర సభ్యులు మన "బాపూజీ" జీవితం బుర్రకథ చెప్పారు.

శ్రీ పోతూరి రాఘవులుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

మద్రాసు గవర్నర్ శ్రీ ప్రకాశ ముజఫర్‌పూర్‌లో డిసెంబరు 5 వ తేదీన జరుగనున్న బీహార్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో ఉపన్యసిస్తారు.

పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం నిర్వహణ బిల్లు యూనియన్ ప్రెసిడెంట్ ఆమోదించారు.

వెన్న వ్యాపారస్థుల సాధక బాధకాలు

శ్రీ కొత్త రఘురామయ్యగారికి మెమొరాండం

తెనాలి, అక్టోబర్ 15—ఆహారపదార్థాల కల్తీ నివారణచట్టం 23 వ సెక్షన్‌క్రింద తయారు చెయ్యబడిన నిబంధనలను ప్రభుత్వం ఆమోదిస్తే తమకు అనేక చిక్కులు సంభవించగలవని కృష్ణా, గుంటూరు జిల్లాల వెన్న ఎగుమతిదారులు, వ్యాపారస్థులు సంయుక్తంగా పార్లమెంటు సభ్యులు శ్రీ కొత్త రఘురామయ్యగారికి మెమొరాండం సమర్పించారు.

ఈ సందర్భంలో గోకుల్ టాకీస్‌లో నిన్న సభ జరిగింది. సభకు డాక్టర్ చంద్రమౌళి సత్యనారాయణగారు అధ్యక్షత వహించారు.

వెన్నలో అంతర్గతంగావుండే వివిధపదార్థాల పాళ్ల అన్ని ప్రాంతాలలో, అన్ని కాలాలలో ఒకేవిధంగా వుండవని, పశుగ్రాసంలోని భేదాన్నిబట్టి కూడా వెన్నలోని ద్రవ్యాలపాళ్ళు వేర్వేరుగా వుంటవని వారు మెమొరాండంలో వివరించారు.

ప్రభుత్వానికి సెంట్రల్ కమిటీచేసిన సూచనలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరమని సూచించారు. ఇదివరలో సూచించిన ప్రమాణాలను ఆమోదించాలని కోరారు. నీటిపాలు నూటికి 20 వంతులు వుండడానికి అనుమతించాలన్నారు. ఆచరణలోని సాధకబాధకాలను దృష్టిలో పెట్టుకొని పరిశీలించకపోతే వ్యాపారస్థులు చాలా నష్టపడిపోగలరని సూచించారు.

శ్రీ కొత్త రఘురామయ్యగారు తమ సమాధానంలో ఇలా తెలియజేశారు:

"దేశంలోని ఆర్థికసౌష్ఠవం ఎగుమతి వ్యాపారంపై ఆధారపడివుంది. ఆరంభంలో నిర్దేశించిన ప్రమాణాలప్రకారం సరుకులను ఎగుమతి చెయ్యాలి. నాకు సమర్పించిన మెమొరాండంలోని విషయాలను గురించి ఆరోగ్యశాఖ మంత్రికి తెలియజేసే నిమిత్తం వ్యాపార వర్గాన్ని తీసుకు వెడతాను. మీరు నియమించే మీ ప్రతినిధులను కూడా వ్యాపార వర్గంతో పాటు తీసుకువెడతాను. రాష్ట్రాలవారీగా ఆహార పదార్థాల ప్రమాణాలను నిర్ణయించవలసిందిగా కోరుతాను. కాలమాన పరిస్థితుల తారతమ్యాలను గూడా గమనంలోకి తీసుకోవాలని సూచిస్తాను.

"మిర్చి కోటా ఆంధ్రులకు ప్రత్యేకించబడ్డం సంతోషదాయకం. తగువిధంగా ఇండియా ప్రభుత్వానికి తెలియజేసే పక్షంలో యితర కోర్కెలు కూడా నెరవేరగలవు."

శ్రీయుతులు జి. వెంకటప్పయ్యశాస్త్రి, కె. లక్ష్మీనారాయణ, కొల్లూరు కోటయ్యగార్లు మాట్లాడారు.

సభలో సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ వర్తకులు శ్రీయుతులు మాధవసింగ్, యం. హనుమంతరావుగార్లు కూడా సభలో పాల్గొన్నారు.

అతిథులకు తేనీటివిందు జరిగింది.

శ్రీకాకుళం మునిసిపల్ ఆఫీసుకు భవన సౌకర్యం

లక్ష రూపాయలు అప్పు కావాలని మంత్రి నాగేశ్వరరావుగారికి అభ్యర్థన

శ్రీకాకుళం, అక్టోబర్ 14—స్థానిక సంస్థల మంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు శ్రీకాకుళంజిల్లాలో మూడు రోజులుగా పర్యటిస్తూ నేడిచ్చటకు వచ్చారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ పసగాడ సూర్యనారాయణ, మునిసిపల్ చెయిర్మన్ శ్రీ ఇప్పిలి లక్ష్మీనారాయణ, కమిషనర్ శ్రీ డి. బి. వెంకటరావుగార్లతో మంత్రి పట్టణాన్ని పరిశీలించారు.

హరిజనవాడలో హరిజన మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ అరుగుల వెంకన్నగారు మంత్రికి స్వాగతమిచ్చారు.

పట్టణంలో గాలివాన దెబ్బతిన్న ప్రాంతాలు చూచారు.

తర్వాత మునిసిపల్ ఆఫీసులో మునిసిపల్ కౌన్సిలర్లతో మంత్రి సంభాషించారు. చెయిర్మన్ మంత్రికి మెమొరాండం సమర్పిస్తూ నీటి సరఫరా స్కీముకు మంజూరు చేయబడిన 11 లక్షల 50 వేల రూపాయలకు వెంటనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించవలసినదని, మునిసిపల్ ఆఫీసు భవనానికి ఒక లక్ష రూపాయలు అప్పు మంజూరు చేయవలసిందని, మునిసిపాలిటీలో అదనంగా 250 ఎలక్ట్రిక్ దీపాలు ఏర్పాటు చేయించవలసిందిగా తెలియజేశారు. కాలేజీకి స్వంత భవనం ఏర్పాటు చెయ్యాలని కూడా కోరారు.

మెమొరాండంకు మంత్రి సమాధానమిస్తూ నీటి సరఫరా స్కీము వెంటనే అమలు చేయించగలనని హామీ యిచ్చారు. మునిసిపల్ ఆఫీసుకు లక్ష రూపాయలకు కౌన్సిల్ ప్రత్యేక తీర్మానం ఉండా లన్నారు. విశాఖపట్టణంలో వున్న ఎలక్ట్రిక్ డివిజనల్ ఇంజనీరుతో చర్చించి తప్పక సహాయం చేస్తానని చెప్పారు. కాలేజీ భవన నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి గోపాలరెడ్డిగారికి ఉద్దేశమే తమ ఉద్దేశమని చెప్పారు.

మంత్రి గౌరవార్థం చెయిర్మన్ అల్పాహార విందు చేశారు.

మంత్రి ఉదయమే అరసవిల్లి దేవాలయానికి వెళ్ళారు. అచ్చట పర్మ, జోగారావుగార్లు మంత్రికి పూలమాలలు వేశారు.

కలెక్టర్ శ్రీ పి. సి. జేమ్సు ప్రొహిబిషన్ ఆఫీసరు శ్రీ సుబ్రహ్మణ్యం, జిల్లా పంచాయతీ ఆఫీసు ప్రజాపార్టీ ప్రెసిడెంటు మంత్రితో సంచారం సాగిస్తున్నారు.

కమికంలో "కామకళ" అన్న పేరుతో అసభ్యకరమైన పుస్తకాన్ని ప్రచురించినందుకు ముద్రాపకుడు దొరైకన్నుకు ఒకనెలరోజులు కఠినశిక్షను మద్రాసు చీఫ్‌ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు విధించారు.



నరములు చెడిపోతే
అంతా పోయినట్టే

* దురదృష్టం
* విచారం
* అధికశ్రమ
* మొండిఅజీర్తి, యివి నరముల నిలహీనతకు సామాన్య కారణాలు.
* మరపు
* భయము
* భ్రాంతి
* ఆత్మహత్య ఆలోచనలు
* మతివిభ్రమము, యివి వాటి ఫలితాలు.

నరముల బలహీనత పోగొట్టుకోడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దివ్యౌషధం

నవరత్న-కల్ప

సేవించండి.

ఇది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

కనిపెట్టినవారు: కవిరాజ్ పండిట్ దుర్గాదత్ శర్మ వైద్య వాచస్పతి

ఉచిత కరపత్రములకు వ్రాయండి.

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India),
Grams: Navratna.

అమ్మకమునకు

1949 మోడల్, మంచి కండిషనులో నున్న చెవర్లెట్ బస్సు అమ్మకమునకు సిద్ధముగా వున్నది. వివరములకు: యమ్. రామారావు, కేరాఫ్ శ్రీ ప్రకాష్ ఆటో మొబైల్స్, గాంధీ నగరం, విజయవాడ-2.

HEWLETT'S MIXTURE
With or Without opium
IN 4 OZS & 10 OZS BOTTLES
80 ఏళ్లపైగా ప్రజాదరణ పొందింది. అజీర్తి, కడుపులోనిఅస్వస్థతలు, ప్రేగులలోని జబ్బులు నయమైరాలకు నమ్మకమైనది



Sole Proprietors:
C. J. HEWLETT & SON (INDIA) LTD
36, NYNIAPPA NAICKEN ST. MADRAS-3
Stocks available from ALL RELIABLE CHEMISTS.

క్రీడాలోకం

గుంటూరులో బాడ్మింటన్ పోటీలు

హైదరాబాద్ టీమ్ ఎన్నిక

హైదరాబాద్, అక్టోబర్ 19—దసరా పండుగలకు గుంటూరులో జరగనున్న దక్షిణ భారత బాల్ బాడ్మింటన్ టోర్నమెంటులో హైదరాబాద్ వై. ఎమ్. సి. ఏ. తరపున క్రింది ఆటగాళ్ళు పాల్గొంటారు:

హమీద్‌పాషా (కెప్టెన్), మహమ్మూద్, హబీబ్, రాజా, ముజాహిద్.

అక్టోబర్ 23 వ తేదీన వీరు గుంటూరుకు బయలుదేరుతారు.

అఖిల భారత ఫుట్‌బాల్ పోటీలు

ఎర్నాకుళంలో జరుపబడుతవట

బొంబాయి, అక్టోబర్ 21—సంతోష్ ట్రోఫీకై నేషనల్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు డిసెంబర్ 22వ తేదీ నుంచి ఎర్నాకుళంలో జరుపబడుతవని నేడు అధికారరీత్యా ప్రకటించబడింది. కొచ్చిన్-తిరువాన్కూర్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌వారు వీటిని నిర్వహిస్తారు.

ఈ పోటీలు తిరువేంద్రంలో జరుపబడుతవని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రతినిధి ఒకరు నిన్న తప్పుగా ప్రకటించారు. టైపింగ్‌లో ఆ పొరబాటు జరిగిందని ఆయన తెలియజేశారు.

విజయవాడలో క్రికెట్ పోటీ

విజయవాడ, అక్టోబరు 20—విజయవాడ పట్టణ క్రికెట్ జట్టుకును, స్థానిక కళాశాల అయిన యస్. ఆర్. ఆర్., సి. వి. ఆర్. జట్టుకు 18వ తేదీన ఇక్కడ జరిగిన క్రికెట్ పోటీలో విజయవాడ పట్టణ జట్టు 10 పరుగుల తేడాతో గెలుపొందింది.

స్కోరు వివర మిది:

విజయవాడ పట్టణ జట్టు: 82 పరుగులు చేసి అంతా ఔటు అయినారు. (ఏ. వి. ఆర్. ప్రసాద్ 20 పరుగులు, వి. వి. ఎస్. ప్రసాద్ 20 పరుగులు, మోహన్ 10 పరుగులు ఔట్ కాలేదు; ఆచారి 7 పరుగులకు 3 వికెట్లు, రాజగోపాల్ 11 పరుగులకు 3 వికెట్లు, గోపాలకృష్ణ 9 పరుగులకు 2 వికెట్లు నష్టపరిచారు.)

యస్. ఆర్. ఆర్., సి. వి. ఆర్. జట్టు: 72 పరుగులకు అంతా ఔటు అయినారు. (హరినాద్ 20 పరుగులు; కృష్ణమూర్తి 24 పరుగులకు ఐదు వికెట్లు, కృష్ణప్రసాద్ 18 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టారు.

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో నీగ్రోలకు రక్షణ కల్పించే విషయంపై వాషింగ్టన్ అధికారులతో చర్చలు జరపడానికి గాను సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మిసిసిపీ రాష్ట్రం నీగ్రోనాయకుడు కోరినాడని న్యూయార్కు పోస్టు వార్త.

గోపాలన్ ట్రోఫీ క్రికెట్ పోటీ

చెన్నపురిలో

మద్రాసు, అక్టోబర్ 22—నిన్న యిక్కడి కార్పొరేషన్ స్టేడియమ్‌లో గోపాలన్ ట్రోఫీకై మద్రాసు, సింహళం (నిరుటి విజేతలు) జట్టులకు క్రికెట్ పోటీ ప్రారంభమైంది. మూడు రోజులు ఇది కొనసాగించబడుతుంది.

మొదటిరోజు ఆట ముగిసేసరికి స్కోరు యిలా వుంది:

సింహళం: మొదటి ఇన్నింగ్స్ ఆరు వికెట్లకు 281 పరుగులు (లాఫిర్ 107, క్లాసెన్ 64 ఔట్ కాలేదు, స్కూర్మన్ 14 ఔట్ కాలేదు; రామచంద్రన్, మురుగేష్‌లు చెరి రెండు వికెట్లు, మోహన్‌రాయ్ ఒక వికెట్టు నష్టపరిచారు.)

ఇతర వార్తలు

గుంటూరు ఎల్. వి. ఆర్ అండ్ సన్స్ క్లబ్బు ఆధ్వర్యాన గుంటూరులో ఓపెన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు అక్టోబర్ 27 వ తేదీ నుంచి 30 వ తేదీవరకు జరుపబడుతవి.

ఈ యేటి నేషనల్ హాకీ ఛాంపియన్‌షిప్‌ను సర్వీసెస్‌తోపాటు పంచుకొన్న మద్రాసు స్టేట్ హాకీ అసోసియేషన్ టీము నవంబర్ నాల్గవతేదీనుంచి 15 రోజులపాటు సింహళంలో పర్యటించనున్నది.

కలకత్తాలో కళ్ళద్దాల కార్ఖానా

స్థాపనకు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో అవకాశం

(మన విలేకరి)

కలకత్తా, అక్టోబర్ 21—కేంద్రగాజు, పింగాణీ పరిశోధక సంస్థలో కళ్ళద్దాల తయారీకి ఒక చిన్న కార్ఖానా స్థాపించబడవచ్చునని తెలుస్తున్నది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికననుసరించి ఈ కార్యక్రమం అమలుపరచబడవచ్చు.

ఈ కార్ఖానాలో మొదట ఐదుమొదలు 10 టన్నులవరకు కళ్ళద్దాలు ఉత్పత్తి చెయ్యబడుతవి. క్రమేణా ఉత్పత్తి పెంచబడుతుంది. ఇండియాకు అవసరమైన 20 మొదలు 25 టన్నులవరకు అద్దాలు ఇక్కడే ఉత్పత్తిచెయ్యబడవచ్చు.

ఇంతవరకు విదేశాలనుంచే కళ్ళద్దాలు దిగుమతిచేసుకోవలసి వస్తున్నది.

కళ్ళద్దాల ఉత్పత్తికి అవసరమైనమేలిరకం ఇసుక బీహారులో ఎక్కువగా లభ్యమౌతుందట.

కళ్ళద్దాల కార్ఖానాకు పెట్టుబడి కింద ఐదు లక్షలు రూపాయలు, కార్ఖానా నిర్వహణకు ఏడాదికి రెండు లక్షల రూపాయలు మంజూరు చెయ్యవలసిందని శాస్త్ర పరిశోధక సమితి ఇండియా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

బ్రిటిష్ కామన్‌వెల్త్ శాఖామంత్రి లార్డ్ హోమ్, భార్యతోను ఇండియాలోని బ్రిటిషు హైకమీషనర్ మాల్కం మెక్డొనాల్డ్‌తోను కలిసి బొంబాయినుంచి శుక్రవారంనాడు ఢిల్లీ వచ్చారు.



గుంటూరులో బాలానంద కేంద్రం అగ్రహారం శాఖకు ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు ప్రారంభోత్సవం జరిపారు



గత 15 వ తేదీన గుంటూరులో జరిగిన రాష్ట్రీ పొగాకు రైతుల ప్రత్యేక మహాసభ ఆహ్వానసంఘం అధ్యక్షులు శ్రీ నరహరిగారు ప్రతినిధులకు, అధ్యక్షునికి స్వాగతం చెబుతున్న దృశ్యం

కేంద్ర సాంఘిక సంక్షేమసంస్థ ధనసహాయంతో చోడవరం ప్రేమసమాజంవారు కుష్ఠురోగులకు సేవచేస్తున్నారు

ఆంధ్రరాష్ట్ర ఎగుమతి, దిగుమతిదార్ల సంఘం (గుంటూరు) వారు సమర్పించిన సన్మాన పత్రానికి శ్రీ కొత్త రఘురామయ్య (యం. పి) గారు సమాధానమిస్తున్న సందర్భంలో తీసిన ఫోటో

రహదార్ల అభివృద్ధికి 350 కోట్ల పథకం

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో పదివేల మైళ్ల కొత్తరోడ్ల నిర్మాణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో 8,000 మొదలు 10,000 మైళ్ళ మేరకు కొత్త రోడ్లు రహదార్లు, వేయడానికి, 3,01,000 టన్నుల వరకు కొత్తగా నౌకలు నిర్మించడానికీ రవాణాశాఖ కార్యక్రమం తయారు చేసినదనీ, ప్లానింగ్ కమిషన్ దీనిని ఆమోదించినట్లే పరిగణించవచ్చుననీ తెలుస్తున్నది.

మొత్తం 350కోట్ల రూపాయల వ్యయంపై నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించడానికి కేంద్ర రవాణాశాఖ పథకాలు వేసినదట. రేవులను విస్తృతం చెయ్యడం, ఆధునిక పరిస్థితుల అనుగుణంగా అభివృద్ధి పరచడం, మూడు చిన్న రేవులను పెద్ద రేవులుగా మార్చే కార్యక్రమం ప్రారంభించడం మున్నగునవి కూడా ఈ పథకాలలో చేర్చబడినవి.

కేంద్రప్రభుత్వ రవాణాశాఖ మొదట దాదాపు 400 కోట్ల రూపాయల మేరకు ప్రణాళిక తయారుచేసింది. రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలోని ఇతరశాఖల అంచనాలను తగ్గించినట్లే రవాణాశాఖ అంచనాలుకూడా తగ్గించబడినవి. ఇందులో 200 కోట్ల రూపాయలు కేంద్రప్రభుత్వ ప్రణాళిక కింద, 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకింద ఖర్చుపెట్టవలసివుంటుంది.

కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక కయ్యే 200 కోట్ల రూపాయలలో 95 కోట్లు రోడ్ల నిర్మాణానికి వెచ్చించబడుతుంది. జాతీయ రహదార్లకు 55 కోట్ల రూపాయలు వ్యయమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన రోడ్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయల వరకు సహాయం చేస్తుంది.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక కింద మంజూరు చేయబడి, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోనికి కూడా చేరిన కార్యక్రమాల అమలుకు 27 కోట్ల రూపాయలు వ్యయమౌతుంది.

240 మైళ్ళ మేరకు కొత్తగా రోడ్లు నిర్మించడానికి దాదాపు 6,00,00,000 రూపాయలు, పెద్దవంతెనల నిర్మాణానికి 23 కోట్ల రూపాయలు, 1700 మైళ్ళ మేరకు జాతీయ రహదార్ల మరమ్మతుకు 25 కోట్ల రూపాయలు ప్రత్యేకించబడుతున్నవి.

రాష్ట్రాలకు సహాయం

వెనుకబడిన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికిగాను రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రప్రభుత్వం 20 కోట్ల రూపాయల మేరకు సహాయం చెయ్యదలచింది. ఇందులో మూడు కోట్ల రూపాయలు ప్రథమ పంచవర్ష ప్రణాళికకు కేటాయించబడిన మొత్తంలో నుంచి తీసుకోబడుతుంది. యాత్రా కేంద్రాలకు కలిపే రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కూడా జరుగు ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్వహించ వలసి వుంటుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి ధన సహాయం పొందే రాష్ట్రాల పేర్లు దిగువ తెల్పబడినవి. ఈ రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వపు సొమ్ము వినియోగించవలసి వుంటుంది.

ఆంధ్ర (రాయలసీమ) మైసూరు (మలనాడ్ ప్రాంతం) ఒరిస్సా (పూర్వపు సంస్థానాలు), హైదరాబాద్, మధ్యప్రదేశ్, మద్రాసు, బెంగాల్, యు. పి, మధ్యభారత్, పెప్సు, సౌరాష్ట్ర, కొచ్చిన్-తిరువాన్కూర్, అజ్మీర్, భోపాల్, కూర్గ్, వింధ్యప్రదేశ్.

పైన ఉదహరించిన ప్రాంతాలలో గ్రామీణాలలో ఇతర రంగాలలో అంతగా రోడ్ల నిర్మాణం సాగలేదు. అందువల్ల ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్య మివ్వబడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచదగు కార్యక్రమాలకు 150 కోట్ల రూపాయలు వ్యయంకాగలదని మొదటనే పేర్కొన్నాము. కమ్యూనిటీ ప్రాజెక్టుల జాతీయవిస్తరణ కార్యక్రమాలపరంగా ప్రథమ పంచవర్ష ప్రణాళికలో నిర్మించబడిన రోడ్ల అభివృద్ధికి ఈ మొత్తం వినియోగించబడుతుంది.

నౌకా నిర్మాణం

3,01,000 టన్నుల వరకు కొత్తగా నౌకలు నిర్మించడానికి, పనికిరాని పాత నౌకల స్థానే కొత్తవి ప్రవేశపెట్టడానికి 50 కోట్ల రూపాయలు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యయపరచబడగలదని తెలుస్తున్నది.

రష్యా ప్రధానికి మద్రాసు కార్పొరేషన్ పౌర సన్మానం

మద్రాసు, అక్టోబర్ 22—ఇండియా పర్యటనలో మద్రాసు రానున్న రష్యా ప్రధాని మార్షల్ బుల్గానిన్‌కు పౌరసన్మానం చేయడానికి కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానించింది. ఇందుకోసం వెయ్యి రూపాయలను కౌన్సిల్ మంజూరు చేసింది.

మద్రాసు, అక్టోబర్ 22—శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం యాజమాన్యాన జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంలో కొత్వాల్ బజారులో అక్టోబరు 23 వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీమతి కె. సుబ్బలక్ష్మి బృందంవారు పాటకచ్చేరీ చేస్తారు.

సంస్కృత భాషా ప్రచారిణీ సభ

పరీక్షా ఫలితాలు

చిత్తూరు, అక్టోబర్ 22—చిత్తూరులోని సంస్కృత భాషా ప్రచారిణీ సభ యాజమాన్యాన గత సెప్టెంబర్ నెలలో జరిగిన పరీక్షలలో దిగువపేర్కొన్న నెంబర్లుగల పరీక్షార్థు లుత్తీర్ణులైనట్లు పరీక్షామంత్రి శ్రీ కే. శ్రీనివాసాచార్యులుగారు ప్రకటిస్తున్నారు.

పరిచయ

ప్రథమ శ్రేణి:—6 13 31 209 212 214 215 220 221 224 225 239 262 263 293.

ద్వితీయ శ్రేణి:— 2 3 7 10 14 15 17 18 20 29 32 36 38 39 51 64 65 69 71 82 83 85 86 87 104 109 137 138 139 148 151 156 163 183 184 210 222 229 238 255 260 264 268 269 288 291 298 300 301 308 313 314 315 326 327 344 350 356.

తృతీయ శ్రేణి:— 4 11 12 21 33 35 37 44 52 55 56 57 58 59 62 63 66 67 70 81 84 89 103 106 107 108 113 115 117 140 146 149 152 158 159 160 162 164 181 185 188 189 190 191 192 193 195 216 256 257 261 271 272 283 285 286 290 292 295 296 297 299 304 306 307 309 310 311 312 316 325 328 343 345 348 349 355.

అభిజ్ఞ

ప్రథమ శ్రేణి:— 77 100 141 174 250 338 341.

ద్వితీయ శ్రేణి:—22 23 26 28 41 45 46 94 99 101 118 120 121 170 196 200 201 246 247 248 251 317 323 324 335 337 340 342.

తృతీయ శ్రేణి:— 24 25 27 42 43 47 53 72 74 75 95 125 150 166 167 169 198 199 202 203 242 243 244 275 276 277 278 319 321 322 322 336.

విచక్షణ

ప్రథమ శ్రేణి:—187 252.

ద్వితీయ శ్రేణి:— 143 175 206 253.

తృతీయ శ్రేణి:— 78 128 129 130 131 132 144 145 176 177 186 204 205 207 208 279 280 281 282.

సమర్థ

ద్వితీయ శ్రేణి:— 133 134 135 136 178.

తృతీయ శ్రేణి:—80 179.

ప్రధాని నెహ్రూ అక్టోబర్ 30 వ తేదీన సూరత్, ఆనంద్, నడియాద్‌లను 31వ తేదీన మెహమ్మదాబాద్‌లను సందర్శిస్తారు.

సుందరం ఇండస్ట్రీస్ పరిశీలించి, రిపేరిచేసి టైర్లను బాగు చేస్తుంది. ఉష్ణంవల్ల రబ్బరు యెండిపోకుండ వుండునట్లు ఏర్‌కండిషన్ గదులలో భద్రపరచ బడుతాయి.

టెక్నిక్ నేర్పరితనంతో, అత్యుత్తమ ప్రతిఫలం పొందునట్లు సేవచేసి, ఖర్చులను తగ్గించగలుగుతాము.

సుందరం ఇండస్ట్రీస్ లిమిటెడ్,
ఫుల్ సర్కిల్ మౌల్డ్ రీట్రెడర్స్,
పుదుక్కోట - మద్రాసు.

TVSZ-57 [illegible]

SPECIAL CONCESSION-A WATCH FREE

Manufactured by Famous Swiss & German Factories. GUARANTEED 5 YEARS.

One Wrist Watch FREE on order for any Three Watches at a time. One POCKET WATCH FREE On Two and One Gold Cap Fountain Pen on order for One Watch.

No. 1181 10½ Size WATERPROOF
15 Jewels Stainless Steel. 36/-
17 Jewels Stainless Steel. 40/-
17 Jewels Rolled Gold... 54/-
21 Jewels Stainless Steel. 56/-

WaterProof No. 1182 8¾ Size
15 Jewels Stainless Steel. 40/-
17 Jewels Stainless Steel. 44/-
17 Jewels Rolled Gold... 54/-
21 Jewels Stainless Steel 58/-

No. 1183 7¾ Size Curved Shape
15 Jewels Bright-Crome .32/-
15 Jewels Rolled Gold... 38/-
17 Jewels " " (Lever)...63/-

No. 1184 7¾ Size Tonneau
15 Jewels Bright-Crome 34/-
15 Jewels Rolled Gold 40/-
15 Jewels " " (Lever) 65/-

No 1185 10½ Size Flat Shape
5 Jewels Rolled Gold..19/-
5 Jewels " Gold C/S. 21/-
15 Jewels Rolled Gold..28/-
17 Jewels Chrome Case. 37/-
17 Jewels Rolled Gold..42/-

Alarm Time Piece. 13/-
Superior Quality... 15/-
REPEATOR ALARM.. 20/-
POCKET WATCH
Plain dial .. 9/- Radium.. 11/-
15 Jewels.......... 27/-
15 Jewels Small..... 32/-

PIONEER WATCH CO. POST BOX NO. 11428 CALCUTTA-6.

రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ No. 1 తైలము

ఆయుర్వేద ఔషధం
శిరస్సును చల్లబరచును. జ్ఞాపక శక్తి హెచ్చించును. కంటి చూపు బాగుపరచును. సుఖ నిద్ర కల్గించును.

నరముల కెంతో బలము కల్గించును.
వెంట్రుకలు రాలుట ఆపును.
అన్ని వయస్సులవారికి స్త్రీ, పురుషు లందరికి ఉపయోగించును.

రు. 3-8 పెద్ద సీసా. రు. 2/- చిన్న సీసా. అన్నిచోట్ల అమ్మబడును. పోస్టేజి మరియు ప్యాకింగు కలుపుకొని పెద్దసీసాకు రు. 5-13, చిన్న సీసాకు రు. 3-13. వివిధ యోగాసనములు చూపు పటము రు. 1-12-0 మనియార్డరుచేసినవారికి పంపబడును.

శ్రీ రామతీర్థ యోగాశ్రమం
దాదర్, బొంబాయి-14 సెంట్రల్ రైల్వే టెలిఫోన్: 62899
Grams: "PRANAUAM" Dadar, Bombay.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 249
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
24-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800375

ఆంధ్రరాష్ట్రం ద్వితీయ ప్రణాళిక

కర్నూలు, అక్టోబర్ 23—125.10 కోట్ల ఖర్చుతో తయారు చేయబడిన ఆంధ్రరాష్ట్రం ద్వితీయ ప్రణాళికను తుది స్వరూపానికి తెచ్చి, నేడు ప్రత్యేక వార్తాహరుని ద్వారా ఢిల్లీకి ఆంధ్ర ప్రభుత్వం పంపించింది. దీన్ని గురించి చర్చించడానికి త్వరలోనే ఢిల్లీ నుంచి ప్లానింగ్ శాఖ ఉన్నతోద్యోగులు రానున్నారు.

"విశాలాంధ్ర విషయమై విభిన్నాభిప్రాయాలు లేనేలేవు"

రాష్ట్ర ముఖ్య మంత్రుల సమావేశంలో గోపాలరెడ్డి, రామకృష్ణారావుగార్ల ఉద్ఘాటన

విదర్భతోసహా ఉమ్మడి బొంబాయి రాష్ట్ర ప్రతిపాదన

—భిన్నాభిప్రాయ ప్రకటనలు

బొంబాయి, అక్టోబరు 22—అన్ని మహారాష్ట్ర, గుజరాతీ ప్రాంతాలతో బొంబాయి రాష్ట్రాన్ని ద్విభాషా రాష్ట్రంగా రూపొందించాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తీర్మానించడంతో, సంయుక్త మహారాష్ట్ర వాదులకు, బొంబాయి నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతున్న వారికి, ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక యథాతథంగా అమలు జరగాలనే వారికి మధ్య కొత్తరకం వివాదం ప్రారంభమైంది.

సంయుక్త మహారాష్ట్ర నినాదాన్ని వదులుకొని ఈ తీర్మానం చేయడం "అభివృద్ధి నిరోధకచర్య" అని బొంబాయి నగరంలోని పెక్కు మంది కార్మికనాయకులు, మరాఠీ ప్రజా సంస్థలవారు విమర్శించగా- బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీవారు మాత్రం క్రమక్రమంగా ద్విభాషా రాష్ట్ర వాదనకు అంగీకరించడానికి యిది తొలిచర్యగా" వ్యాఖ్యానిస్తున్నారు.

"ఒక భాష-ఒక రాష్ట్రం" అనే పట్టుదలను వదులుకుంటున్న ఈ తీర్మానం ప్రశంసింప దగినదని బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎస్. కె. పాటిల్ అన్నారు; ఇక విదర్భవారు, స్వచ్ఛందంగా బొంబాయి రాష్ట్రంలో చేరగలరో లేదో, ఆ ప్రాంతంవారే నిర్ణయించుకోవాలని అంటూ విదర్భవారు నిరాకరించినప్పటికీ ద్విభాషా రాష్ట్ర వాదనకు మహారాష్ట్ర నాయకులు యిక ముందు కూడా అంగీకరించి, హృదయపూర్వకంగా సహకరించగలరనే ఆశాభావాన్ని ప్రకటించారు.

బొంబాయి నగరంలోని మహారాష్ట్ర కాంగ్రెసువాదుల యిష్టాగోష్ఠి సమావేశాన్ని కూడా శ్రీ పాటిల్ నేడు కాంగ్రెసు భవనంలో ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది మహారాష్ట్ర కాంగ్రెసువాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫజల్‌ఆలీ కమిషన్ సిఫారసులను ఆమోదింప జేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ సమావేశం ఉద్దేశించబడింది. శ్రీ పాటిల్ ఈ సభలో ఉపన్యసిస్తూ "పరిష్కారాన్ని అసాధ్యం చేసే ఎలాంటి చర్య తగద''ని ప్రశాంతంగా పరిశీలనలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఆ తరువాత శ్రీ పాటిల్ పత్రికా విలేకరులతో ప్రసంగిస్తూ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తాజా ప్రతిపాదనవల్ల ఏర్పడిన పరిస్థితిని పరిష్కరించడానికి గాను తానొక పథకాన్ని సిద్ధం చేసినట్టు, దానిని కాంగ్రెసు హైకమాండ్‌కు వివరించగలనని అన్నారు. మహారాష్ట్రుల వాంఛితాన్ని తీర్చడానికి అది అనువుగా వున్నదని కూడా అంటూ దాని వివరాలు తెలియజేయడానికి నిరాకరించారు.

కమ్యూనిస్టు నాయకుడు శ్రీ ఎస్. ఎ. డాంగే, విదర్భతో సహా ద్విభాషా రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెసు సమ్మతించడం, బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్రం కావాలన్న నినాదాన్ని బుట్ట దాఖలు చేయడమే కాగలదని అన్నారు. ఈ తీర్మానాన్ని తన పార్టీవారు, మహారాష్ట్ర కార్మికులు ఎంతమాత్రం అంగీకరించరని స్పష్టం చేశారు.

బొంబాయి రాష్ట్రం ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. ఎస్. జోగ్లేకర్, భాషారాష్ట్ర నిర్మాణవాదాన్ని నిరాకరిస్తున్న ఈ తీర్మానాన్ని తాము ప్రతిఘటించగలమని అన్నారు. ద్విభాషా రాష్ట్రంవల్ల నిరంతరం తగాదాలు పెరిగిపోగలవని కూడా అన్నారు.

అఖిల భాషా యువకసభ చెయిర్మన్ శ్రీ ప్రభాకర్ కుంటే, ఈ తీర్మానం ప్రజలను మోసం చేస్తున్నదని, మహారాష్ట్ర ప్రజానీకం చిరకాల వాంఛితాన్ని ప్రతిబింబించడం లేదని అన్నారు.

ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ బాబూభాయ్ చినాయ్, మహారాష్ట్ర నాయకులు ఇంతవరకు చేసిన వాదనకు, ఈ తీర్మానానికి సంబంధం లేకుండా వున్నదని అన్నారు. అన్ని గుజరాతీ మరాఠీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రం ఏర్పడడానికి బొంబాయి నగరవాసులు పూర్తిగా వ్యతిరేకించ గలరని స్పష్టం చేశారు.

ఢిల్లీ సమాలోచనలలో పాల్గొన్న బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. కె. షా, విదర్భతో సహా ఉమ్మడి బొంబాయి రాష్ట్ర నిర్మాణానికి బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అంగీకరించదని అన్నాడు.

బొంబాయి నగరంలోని అనేక మరాఠీ సంఘాలవారు, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ, బొంబాయి నగరం రాజధానిగా బృహన్మహారాష్ట్ర నిర్మాణం జరగాలని కోరుతూ తీర్మానాలు చేశారు.

బొంబాయి రెవిన్యూ మంత్రి శ్రీ బి. ఎస్. హిరే నేడిచ్చట జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ జాతీయ శ్రేయస్సు దృష్ట్యా అన్ని మహారాష్ట్ర ప్రాంతాలతో కూడిన ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో వుండడానికి మహారాష్ట్రులు అంగీకరిస్తున్నారని అంటూ, ఈ ప్రతిపాదనకు గుజరాతీ సోదరులు జంకు లేకుండా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. బొంబాయి నగరం భౌగోళికంగా సాంస్కృతికంగా, ఆర్థికంగా మహారాష్ట్రులదేనని అంగీకరించిన ఫజల్ ఆలీ కమిషన్‌వారు, ఆ నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న వాదనను నిరాకరించినందుకు హర్షాన్ని ప్రకటించారు. కమిషన్ సిఫారసుల ప్రకారం అన్ని గుజరాతీ ప్రాంతాలు ఏక రాష్ట్ర ప్రభుత్వం కిందకు వచ్చినవేకాని, మహారాష్ట్ర ప్రాంతాలన్నీ అలా రాలేదు కనకనే విడివిడిగా వుండిపోవాలన్న విదర్భనుకూడా విలీనం చేయాలని కోరుతున్నామన్నారు. ఇలా విదర్భకూడా బొంబాయి రాష్ట్రంలో చేరిన తరువాత బృహన్మహారాష్ట్ర ఉద్యమం బలపడుతుందని, అప్పుడు బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని సులభంగా సాధించవచ్చునని అన్నారు.

సోషలిస్టు శాసనసభ్యుడు డాక్టర్ అనుల్ దేశాయ్, గుజరాత్ ప్రజాసోషలిస్టు కార్యకర్తల సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ సోషలిజానికి రాష్ట్రీయ స్వాభిమాన మనేది లేదని అన్నారు. మహారాష్ట్రులు రాష్ట్రీయ స్వాభిమానం చూపుతున్నారని, గుజరాతీలు కూడా రాష్ట్రీయ స్వాభిమానం చూపరాదని బొంబాయి నగరం గుజరాత్‌లో వుండాలని వాదించడం సోషలిజం అనిపించుకోనదని కూడా కూడా నొక్కి వక్కాణించారు.

ఉమ్మడి బొంబాయి రాష్ట్ర ప్రతిపాదన

విదర్భవాదుల అనుకూల ధోరణి

పూనా, అక్టోబర్ 22—విదర్భ కాంగ్రెసు నాయకుడు, పార్లమెంటు సభ్యుడు బారిస్టరు రామారావు దేశముఖ్, నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, అన్ని గుజరాతీ, మరాఠీ ప్రాంతాలతో చేరిన ఉమ్మడి బొంబాయి రాష్ట్ర నిర్మాణ ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలో

(మిగతా 2 వ పేజీలో)

ఇప్పుడే విశాలాంధ్ర నిర్మాణం జరగడమా లేక 5 ఏళ్ల తర్వాతనా అనేదాన్ని గురించి విభేదాలున్నవని హైదరాబాద్ ముఖ్యమంత్రి వివరణ

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 22—

తెలంగాణాను సత్వరమే ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయడం ద్వారా విశాలాంధ్ర నిర్మాణానికి, ఫజల్ ఆలీ కమిషన్ సూచించిన విధంగా అయిదు సంవత్సరాలు వేచివుండవలసిన అవసరం లేకుండానే చేయాలని హైదరాబాదు, ఆంధ్ర ముఖ్యమంత్రు లిద్దరూ నేడిచ్చట ప్రారంభమైన రాష్ట్రాల ముఖ్య మంత్రుల సభలో నొక్కి వక్కాణించినట్టు తెలుస్తున్నది.

కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశముఖ్, ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రుల నిద్దరినీ, మద్యనిషేధంతో సహా, ఉభయరాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అనేక సమస్యలపై పెక్కు ప్రశ్నలు అడిగినట్టుగా కూడా చెప్పబడుతున్నది.

హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు, హైదరాబాదు విభజనకు రాష్ట్ర ప్రజలందరూ అంగీకరిస్తున్నారని చెప్పారట పోతే విశాలాంధ్రను కూడా హెచ్చు మంది కోరుతున్నారని, కాని తెలంగాణా ప్రాంతం అయిదు సంవత్సరాలపాటు విడి రాష్ట్రంగావుండాలా లేక వెంటనే ఆంధ్రలో విలీనమై పోవాలా అన్నవిషయంలో మాత్రం తీవ్రమైన అభిప్రాయభేదాలు కలవని ముఖ్య మంత్రుల సభకు తెలియజేశారట.

ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, తెలంగాణాను సత్వరమే ఆంధ్రలో విలీనం చేయాలని, దీర్ఘకాలం అనిశ్చితస్థితిలో వుంచడం వాంఛనీయం కాదని, అది ఎవ్వరికీ మంచి చేయదని వివరించారట. రాష్ట్రాల పునర్నిర్మాణం అనేది మాటి మాటికీ జరిగేది కాదని, కనకనే ఈ సమస్యను వెంటనే పరిశీలించి తుది నిర్ణయానికి రావడం మంచిదని కూడా హెచ్చరించారట. ఆంధ్రరాష్ట్రవాసు లందరూ ఏకగ్రీవంగా సత్వరమే విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతున్నారని కూడా తెలియజేశారట.

బళ్లారి ప్రాంతం సరిహద్దుల సర్దుబాటులో ఫజల్ ఆలీ కమిషన్ న్యాయం కలిగించినందుకు హర్షం ప్రకటించారట. మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు మాత్రం బళ్లారి సరిహద్దుపై జరిగిన సిఫారసులకు విచారం ప్రకటించారట.

రాష్ట్రాల ముఖ్య మంత్రులు, నేడు రహస్యంగా నాలుగున్నర గంటలసేపు సమావేశమై ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై తమ అభిప్రాయాలను స్పష్టంగా ఇండియా ప్రభుత్వానికి వివరించారు, ఇదివరకు వారు బహిరంగంగా చేసిన ప్రకటనలలో చెప్పిన విషయాలనే ఈ సభలో కూడా పునరుద్ఘాటన చేశారని అభిజ్ఞవర్గాలద్వారా తెలుస్తున్నది.

నేటి సమావేశంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీ, కూర్గ్, అజ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా మిగిలిన 19 రాష్ట్రాలవారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారట.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసుల దృష్ట్యా బొంబాయి, పంజాబులను ఎదుర్కొన గల సమస్యలను వాటి ముఖ్య మంత్రులు శ్రీ మొరార్జీ దేశాయ్, శ్రీ భీమసేన్ సచార్‌గార్లు వివరించారట కాని వాటి పరిష్కార మార్గాలను మాత్రం సూచించలేదట.

ప్రధాని నెహ్రూ, హోం మంత్రి పండిట్ పంత్, ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్, విద్యా మంత్రి మౌలానా అజాద్, ప్రత్యేకంగా ఆహ్వానించబడిన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్, తదితర కేంద్ర మంత్రులు కాక, ఈ సభలో పాల్గొన్న మిగిలిన వారి పేర్లు యివి:

శ్రీ విష్ణురాం మేధీ (అస్సాం), డాక్టర్ బి. సి. రాయ్ (బెంగాల్), డాక్టర్. శ్రీ కృష్ణ సిన్హా (బీహారు) శ్రీ రాధానాథ్ రాత్ (ఒరిస్సా), శ్రీ బెజవాడ గోపాలరెడ్డి (ఆంధ్ర), శ్రీ కామరాజనాడార్, శ్రీ యం. భక్తవత్సలం (మద్రాసు), శ్రీ పి. గోవింద మీనన్ (తిరువాన్కూర్—కొచ్చిన్) శ్రీ కె. హనుమంతయ్య (మైసూరు), శ్రీ బూర్గుల రామకృష్ణరావు (హైదరాబాదు), శ్రీ మొరార్జీ దేశాయ్ (బొంబాయి), శ్రీ రసిక్‌లాల్ పరీక్, (సౌరాష్ట్ర), శ్రీ రవిశంకర్ శుక్లా (మధ్య ప్రదేశ్), శ్రీ తకత్‌మల్ జెయిన్ (మధ్య భారత్), శ్రీ శంభూనాథ్ శుక్లా (వింధ్య ప్రదేశ్), డాక్టర్ ఎస్. డి. శర్మ (భోపాల్), శ్రీ గురుముఖ్ నిహాల్‌సింగ్ (ఢిల్లీ), శ్రీ మోహన్ లాల్ సుఖాడియా (రాజస్థాన్), శ్రీ భీమసేన్ సచార్ (పంజాబ్), డాక్టర్ వై. ఎస్. పార్మర్ (హిమాచల్ ప్రదేశ్), శ్రీ బ్రిష్‌భాన్ (పెప్సూ), శ్రీ సంపూర్ణానంద్ (ఉత్తర ప్రదేశ్), శ్రీ సి. యం. పూనాచా (కూర్గ్), శ్రీ హరిభావు ఉపాధ్యాయ (అజ్మీర్).

వీరిలో శ్రీ రాధానాథ్ రాత్ (ఒరిస్సా) చాలా పుస్తకాలు ఫైళ్లు వెంట తీసుకొని వచ్చారు. బహుశా బీహారునుంచి తన రాష్ట్రానికి రావలసిన కొన్ని ప్రాంతాల విషయంలో వాదించడానికి పూర్తిఆధారాలతో ఆయన వచ్చినట్టు కనిపిస్తున్నది.

సమావేశం ప్రారంభమైన కొంతసేపటికి, హాలు బయటవున్న లౌడ్ స్పీకరు ద్వారా, బీహారు ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా ఇంట్లో తను పిలిచి, ఆయన కారులో వున్న పుస్తకాలు, రికార్డులు అన్నీ లోపలికి తీసుకొని రావలసిందిగా ఆదేశించడం జరిగింది. ఒరిస్సా ముఖ్య మంత్రి తరఫున ప్రసంగిస్తున్న శ్రీ రాధానాథ్‌రాత్ ప్రసంగం పూర్తికాకపూర్వమే రాష్ట్ర ముఖ్యమంత్రుల సభ ఆదివారం ఉదయానికి వాయిదా పడింది.

పంజాబు, మధ్య ప్రదేశ్‌లు మినహా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కాక తమ రాష్ట్రాలలో వున్న అభిప్రాయాలను వివరించినట్టు చెప్పబడుతున్నది కూడా.

ప్రధాని నెహ్రూ దాదాపు ఏడు నిముషాలు ప్రారంభోపన్యాసం చేస్తూ, దేశం అంతటికీ వర్తిస్తున్న ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను సమన్వయ దృక్పథంతో ప్రశాంతంగా పరిశీలించాలని కోరారట. ఆ తరువాత రాష్ట్రాల ముఖ్యమంత్రులను తమ నివేదికలను వివరించమని కోరినారట.

బొంబాయి సమస్యలు

ముందుగా బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ ప్రసంగిస్తూ విదర్భతో సహా అన్ని గుజరాతీ, మరాఠీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయిరాష్ట్రం కావాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీచేసిన తీర్మానాన్ని సభవారి దృష్టికి తెచ్చి. దీనిపై గుజరాత్, బొంబాయి నాయకుల అభిప్రాయాలను స్పష్టం చేశారట.

సౌరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రసిక్‌లాల్ పరీక్, సౌరాష్ట్రం విలీనంతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రాన్ని రూపొందించాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులను సమర్థించారట. కమిషన్ సిఫారసులను యథాతథంగా అమలు జరపాలని కూడా కోరినారట

పంజాబు ముఖ్యమంత్రి శ్రీ భీమసేన్ సచార్, పెప్సూ ముఖ్యమంత్రి శ్రీ బ్రిష్‌భాన్ కూడా పెప్సూ, హిమాచల్ ప్రదేశ్ లతో సహా మహా పంజాబు రాష్ట్ర నిర్మాణాన్ని బలపరిచారట. కాని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ పార్మర్ మాత్రం తన రాష్ట్రాన్ని ప్రత్యేకంగానే వుంచాలని గట్టిగా వాదించారట.

మధ్యప్రదేశ్ వివాదాలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా, మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్, మధ్యప్రదేశ్ హిందీ ప్రాంతాలతో కొత్తగా మధ్యప్రదేశ్ ఏర్పాటు కావడాన్ని హృదయపూర్వకంగా బలపరచారట. రహదార్లు వార్తా సౌకర్యాలు విరివిగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పెద్ద రాష్ట్రాలు తగవన్న వాదన పరిశీలనకు నిలవదని చెప్పారట. మధ్యప్రదేశ్ రాజధాని విషయమై వచ్చిన అభిప్రాయభేదాలను గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని లేదా కాంగ్రెసు అధ్యక్షుడు ఈ సమస్యపై తుది నిర్ణయం చేయవచ్చునని, యిందులో తన కెలాంటి చిక్కు కనిపించడంలేదని అన్నారు. జబల్‌పూర్, ఇండోర్, గ్వాలియర్, భోపాల్ నగరాలు రాజధానులు కావాలన్న వాదన జరుగుతున్నది: జబల్‌పూర్ రాజధాని కాదగునని ఫజల్‌ఆలీ కమిషన్‌వారు సూచించారు.

వింధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శంభూనాథ్ శుక్లా, తన రాష్ట్రాన్ని యథాతథంగానే వుంచాలి కాని మధ్యప్రదేశ్‌లో భాగంగా చేయరాదని అన్నారు.

(మిగతా 2 వ పేజీలో)

నెహ్రూకు దసరా కానుక

కలకత్తా, అక్టోబరు 22—పశ్చిమ బెంగాల్‌లోని ఒక వీరగ్రామీణ వృద్ధ మాత పంపిన దసరా కానుక ఒకటి రెండు రోజులలో ప్రధాని నెహ్రూకు అందుతుంది.

24 పరగణాల జిల్లాకు చెందిన గైఘట్టాపోస్టు ఆఫీసులో "జగత్ జనని" అని చెప్పుకున్న ఒక వృద్ధ మాత ప్రధాని నెహ్రూకు పూజా కానుకగా రు. 1-5-0 మనియార్డర్ చేసింది. పూజా రోజులలో "మీ ఇష్టం వచ్చినట్టు ఈ డబ్బు ఖర్చు చేయండి" అని ఆమె వ్రాసింది.

"తెలంగాణా వారిలోవున్న అనుమానాలు తీర్చడానికి ప్రయత్నిస్తాము": శ్రీ అల్లూరి ప్రకటన

కర్నూలు, అక్టోబర్ 23—

మంగళవారంనాడు హైదరాబాదులో జరగనున్న ఆంధ్ర, తెలంగాణా నాయకుల సమావేశంలో సత్వరం విశాలాంధ్ర నిర్మాణం జరిగినప్పుడు, తమ శ్రేయస్సుకు భంగం కలుగుతుందనే అనుమానాలు ఏవైనా తెలంగాణా వారిలో వుంటే, వాటిని తొలగించడానికి తాము ప్రధానంగా కృషి చేయగలమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, మంత్రి శ్రీ సంజీవయ్యగారు నేడిచ్చట స్పష్టం చేశారు.

హైదరాబాద్ సమాలోచనలలో పాల్గొనడానికిగాను నేడిచ్చటనుంచి బయలుదేరి వెళ్లడానికి ముందు వీరిద్దరినీ పి. టి. ఐ. విలేకరి సంయుక్తంగా ఇంటర్వ్యూ చేయగా పై విషయాన్ని చెప్పారు.

సంయుక్త సమాలోచనలద్వారానే ఒకరి నొకరు అర్థంచేసుకొనడానికి, సుహృద్భావాన్ని పెంచుకొనడానికి పూర్తి అవకాశం కలుగుతుందని శ్రీ సత్యనారాయణరాజుగారు చెబుతూ, రేపటిసమావేశం అందుకే ఉద్దేశించబడినదని అన్నారు. చారిత్రక పరిణామాలవల్ల దురదృష్టవశాత్తు రెండు ప్రత్యేక ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగువారు సన్నిహితం కావడానికి ఈ సమావేశం ఎంతగానో సహకరించగలదని కూడా అన్నారు.

ఏ విధంగా చూచినప్పటికీ, ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాలు ఒకదాని కొకటి అవినాభావ సంబంధాన్ని కలిగివున్నవని కూడా వీరు అన్నారు. కేవలం భాషలోనే కాక, ఆర్థికంగా కూడా ఈ రెండు ప్రాంతాలకు దగ్గర సంబంధం కలదని. ఏ ప్రాంతం ఆర్థిక వ్యవస్థలో మార్పులు కలిగినా, దాని ఫలితాలు రెండవ దానిలో కలిగించ గలవనికూడా వివరించారు.

ఆంధ్ర-తెలంగాణాలకు కృష్ణా-గోదావరి నదులను ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి సౌకర్యాలకు అభివృద్ధి చేయడమనేది ఉభయప్రాంతాల సమష్టి కృషితోనే సుసాధ్యం కాగలదని అన్నారు. కనకనే రెండు ప్రాంతాలను ఏక పరిపాలనా వ్యవస్థ కిందకు తెచ్చినప్పుడు, వ్యావసాయక, పారిశ్రామిక అభివృద్ధికి ఈ నదీ జలాలను సులభంగా వినియోగించుకొనే సదుపాయం వుండడమేకాక, పరిపాలనకు సంబంధించిన ఖర్చులలోకూడా చాలవరకు కలిసిరాగలదని కూడా అన్నారు. (పి. టి. ఐ.)

విశాలాంధ్ర నిర్మాణ సమస్యలపై మంగళవారంనాడు హైదరాబాదులో ఆంధ్ర, హైదరాబాద్ మంత్రుల మధ్య జరగనున్న చర్చల వంటివి ఇంతవరకు ఎన్నడూ జరగలేదని. ఉన్నత స్థాయిని జరిగే ఆ చర్చలకు రాజకీయ వర్గాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నవని కర్నూలు నుంచి "ఆంధ్రప్రభ" విలేకరి వ్రాస్తున్నాడు.

తెలంగాణా భవితవ్యాన్ని గురించి నిర్మొహమాటంగా ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకొనడానికి ఈ సమావేశం పూర్తి అవకాశాన్ని ఇస్తున్నది. యిలాంటి అవకాశం ఇంతవరకు కలగనందునే అనుమానాలు నేవి పెరుగుతున్నవని కూడా రాజకీయవర్గాలు భావిస్తున్నవి. ఆంధ్ర మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగార్ల సూచనలపై ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఈ సమావేశానికి చేసిన సూచనను హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు వెంటనే అంగీకరించినట్టు చెప్పబడుతున్నది. శ్రీ రామకృష్ణరావుగారు విశాలాంధ్ర నిర్మాణానికి అనుకూలురేకాని కొన్ని కారణాలవల్ల ఆయన తన అభిప్రాయాలను పైకి చెప్పకుండా వుండడం జరుగుతున్నదని భావిస్తున్నారు. ఇక విశాలాంధ్ర సమస్యను సందిగ్ధంగా వుంచవలసిన అవసరంలేదని, కచ్చితమైన నిర్ణయాలు తీసుకొనవలసిన సమయంవచ్చిందని ఇప్పుడు శ్రీ రామకృష్ణరావుగారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పుడు లభించిన అవకాశాన్ని వినియోగించుకొని, తగిన పూచీలు యివ్వడంద్వారా

(మిగతా 2 వ పేజీలో)

ఆంధ్రకు 75 లక్షల అదనపు ఆదాయం

కొత్తపన్నులవల్ల ఈఏడాదిలో రాగలదట

కర్నూలు, అక్టోబరు 21—ఆంధ్ర అసెంబ్లీ గత సమావేశంలో కొత్తపన్నులను విధించే మూడు బిల్లులను ఆమోదించిన ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 75 లక్షల రూపాయలమేరకు అదనపు ఆదాయం సమకూరగలదని అంచనా వేయబడినట్టు అధికారపూర్వకంగా తెలియవచ్చింది.

అసెంబ్లీ ఆమోదించిన కొత్తపన్నుల ప్రతిపాదనలు ఇవి:—(1) సన్నముతక. మధ్యరకం మిల్లు వస్త్రాలపై, వజ్రాలు మొదలైన విలువగల రాళ్ళపై అదనపు అమ్మకం పన్ను (2) మైనర్ ఈనాం భూములపై రైత్వారీ శిస్తురేట్లు విధింపు, (3) పొగాకు సిగరెట్లు, బీడీలు, నగరాలపై అమ్మకం పన్ను.

ఈ మూడు బిల్లుల అమలు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాగల అదనపు వార్షికాదాయం 1 3 కోట్ల రూపాయలవరకు వుండగలదని అధికారుల అంచనాలనుబట్టి తెలుస్తున్నది.

విజయవాడలో నవంబరు 2 వ తేదీని జరుగనున్న సమావేశంలో ఐక్యలెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీవారు కొన్ని ఇతర కొత్తపన్నుల ప్రతిపాదనల గురించి పరిశీలించగలరని భావింపబడుతున్నది.

బావోడై నాయకత్వంపై రెఫరెండం

పెకింగ్ ప్రాతికూల్యం

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 23—బావోడై నాయకత్వం విషయంలో రెఫరెండం జరిపించడానికి దక్షిణ వియత్నాం ప్రభుత్వం చేస్తున్న యత్నం జెనీవా ఒడంబడికకు వ్యతిరేకమని చైనా నేడు ప్రకటించింది.

జెనీవా ఒడంబడిక అమలుజరగకుండా చెయ్యడంలో ప్రధాని డియెంకు అమెరికా మద్దతు నిస్తున్నదనికూడా ప్రభుత్వ పత్రిక 'పెకింగ్ డెయిలీ' అన్నది.

ఇటలీ అధ్యక్షునకు ఐసెన్‌హోవర్ ఆహ్వానం

రోమ్, అక్టోబర్ 23—ఇటలీ అధ్యక్షుడు గియోవన్నీ గ్రోంషీని అమెరికా సందర్శించవలసినదిగా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ తరఫున విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ నేడు ఆహ్వానించాడు.

పెప్సూ వరద బాధితుల సహాయార్థమై ప్రధాని నెహ్రూ మరొక 50 వేల రూపాయల చెక్కును పెప్సూ ముఖ్యమంత్రికి పంపించాడు.

ఇండియా, రష్యాలకు అమెరికా ఆహ్వానం

అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై జరగనున్న చర్చలలో పాల్గొనవలసిందని

వాషింగ్టన్, అక్టోబర్ 21—

అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థను స్థాపించవలసిన ఎనిమిది రాజ్యాల చర్చలలో వచ్చి పాల్గొనవలసిందిగా నేడు అమెరికా సోవియెట్ యూనియన్‌ను, మరి మూడు రాజ్యాలను ఆహ్వానించింది.

వచ్చే డిసెంబర్‌లో ఈ అంతర్జాతీయసంస్థ నిబంధనావళిపై చర్చ జరపడానికి ఇండియా, బ్రెజిల్, చెకొస్లోవేకియాలకు కూడా ఆహ్వానాలు పంపబడినట్టు అమెరికన్ విదేశాంగ కార్యాలయం నేడు ప్రకటించింది.

ఈ అంతర్జాతీయ సంస్థను స్థాపించ దలచిన ఎనిమిది రాజ్యాలు ఇవి: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, బెల్జియం.

శాంతి కాల వినియోగానికై అణుశక్తిని అభివృద్ధిపరచి, అందుకు అవసరమైన సాధన సంపత్తి అన్నిదేశాలకు సమకూర్చబడాలనే ఉద్దేశంతో ఇట్టి అంతర్జాతీయ సంస్థ స్థాపించబడాలని ఆదిలో ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ రెండేళ్ళక్రిందట ప్రతిపాదించాడు.

భారతీయ వైజ్ఞానికుల పర్యటన

వాషింగ్టన్, అక్టోబర్22 — అమెరికాలో సూర్యకిరణ శక్తి పరిశీలనకు విదేశాలనుంచి వస్తున్న పదమూడుగురు వైజ్ఞానికులలోను యిద్దరు భారతీయ వైజ్ఞానికులు ఉన్నారు.

వీరిలో ఒకరు డాక్టర్ కె. ఎన్. మథూర్, మరొకరు డాక్టర్ ఎం. ఎల్. ఖన్నా. ఉభయులు నేషనల్ ఫిజికల్ లేబరేటరీకి చెందినవారు.

డిసెంబరుకు కొత్త రాష్ట్రాల తుది స్వరూప నిర్ణయం

పార్లమెంటు బడ్జెట్టు సమావేశాలలో రాజ్యాంగం సవరణ బిల్లు ప్రతిపాదన

(మన ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, అక్టోబర్ 22—

ఇండియన్ యూనియన్‌లో పునర్నిర్మాణం చేయబడిన కొత్త రాష్ట్రాల తుది స్వరూపం డిసెంబరు నెలాఖరుకుగాని పూర్తిగా తెలియదని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభకు సన్నిహితంగా వున్న వర్గాల ద్వారా తెలుస్తున్నది.

అయితే పునర్నిర్మాణం చేయబడిన రాష్ట్రాలు, యిదివరలో సూచించినట్టు 1956 ఆగస్టు 15 వ తేదీకి అవతరించేదీ లేనిదీ కచ్చితంగా యిప్పుడే చెప్పడానికి వీలులేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల జమాఖర్చులు తేల్చడం, తదితర పరిపాలనా సమస్యల దృష్ట్యా, ఆంధ్రరాష్ట్ర ప్రారంభానికి వలెనే, 1956 అక్టోబర్ 1 వ తేదీకి కొత్త రాష్ట్రాలను అవతరింపజేయాలని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం [illegible] ఘట్టం అధికారికంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభ జరపడంతో నేడిచ్చట ప్రారంభమైనది.

ఆ తరువాత రెండవ ఘట్టం వివిధ రాష్ట్రాల అసెంబ్లీల చర్చలతో ప్రారంభం కాగలదు. ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై అభిప్రాయాలు తెలుసుకొనడానికిగాను నవంబర్‌లో అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసినవి. పోతే డిశంబరు మొదటి వారంలో యిది పార్లమెంటు చర్చకు రాగలదని తలంచబడుతున్నది.

ఈలోగా ఇండియా ప్రభుత్వంవారు రాష్ట్రాల పునర్నిర్మాణానికిగాను రాజ్యాంగంలో చేయవలసిన సవరణలను ఒకబిల్లుగా రూపొందించి బడ్జెటు సమావేశాలలో పార్లమెంటులో ప్రతిపాదిస్తారు. అంతవరకు ఈ బిల్లుపైన రాష్ట్ర అసెంబ్లీలు తమ అభిప్రాయాలను వివరించగలవు కూడా.

లోవరిన్ సింథెటిక్ ఎనామెల్
మరిచి మెరుపుతో వెంటనే ఆరిపోయే ఈరంగు మీకు రంగులమ్మేవారి వద్ద కలదు. నేడే అడిగి ఒక డబ్బా తీసికోండి.

ది లండన్ వార్నిష్ & ఎనామెల్ కంపెనీ, లి.

అమ్మకం ఏజెంట్లు
ప్యారీ & కంపెనీ., లిమిటెడ్,
డేర్ హౌస్, ఫస్ట్‌లైన్ బీచ్, మద్రాసు.
పో. బా. నెం. 13, కొచ్చిన్.

గుంటూరు పట్టణమునుండి, ప్రత్యేక శీర్షికలతో ప్రముఖుల వ్యాసావళితో అతిత్వరలో వెలువడనున్న

జనత

స్వతంత్ర రాజకీయ వారపత్రిక

ప్రముఖ శీర్షికలు

కర్నూలు, హైదరాబాదు, మదరాసు, న్యూఢిల్లీ లేఖలు; ఆంధ్రరాష్ట్ర వార్తలు; భారత రాజకీయాలు; ప్రపంచ సమస్యలు; జనవాణి; చిత్రవాణి; శాస్త్ర విజ్ఞానము; వాణిజ్యము; మహిళా మండలి; సాహిత్యగోష్ఠి; కథానిక; హైకోర్టు తీర్పులు; ప్రముఖులు; ప్రసంగాలు; ఆకాశవాణి; క్రీడారంగం; ధరలు క్రౌన్ 1/4 సైజు; 16 పేజీలు; వెల: 2 అణాలు.

సంవత్సరం చందా రు. 6-0-0

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతములలో, సమర్థులైన ఏజెంట్లు కావాలి.

ఏజెన్సీ షరతులకు, తదితర వివరములకు:

Secretary,
M/s. Krishna Publications Ltd.,
Grand Trunk Road North,
Guntur-1.

తుది కన్‌సైన్‌మెంటు దిగుమతి చేయబడిన

డీసెల్ ఇంజన్

26/28 హా. ప.

డ్యూట్జ్

స్టాకు మితంగా ఉన్నది

వివరములకు:

హిందూస్తాన్ ఎలెక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్

పో. బా. నం 627, బొంబాయి.1

భారత ప్రభుత్వం

ఆహార, వ్యవసాయ శాఖ

వేలంపాటను నం. 1.

నం 68585/55/పి-1 ( )

కొచ్చిన్, మట్టంచేరి సెంట్రల్ స్టోరేజిలో ఉన్న 8,000 టన్నుల బర్మా పుష్పుడు బియ్యము, ...00 టన్నుల పాకిస్తాన్ కోష పుష్పుడు బియ్యము మొత్తము 12,000 టన్నుల బియ్యము 8-11-55 తేదీన, 4-11-55 తేదీన, కొచ్చిన్ వెల్లింగ్టన్ ఐలండులోని ఆర్ ఏ ఎస్ బిల్డింగ్ వద్ద, మద్రాసులోని, భారత ప్రభుత్వం, రీజనల్ డైరెక్టరు (ఆహారశాఖ) గారిచే వేలంలో అమ్మబడును. వేలం షరతులు నిబంధనలు, దరఖాస్తుమీద, మద్రాసులోని భారత ప్రభుత్వం రీజనల్ డైరెక్టర్ (ఆహారశాఖ) గారినుండి పొందవచ్చును. గెలుపొందిన పాటదార్లు, పాట కొట్టివేయబడిన వెంటనే డిక్లేరు చేయబడిన సరుకు విలువకు పాటమొత్తములో 10% సొమ్ము డిపాజిట్టు చేయవలెను.

ఏపి-602 (36)

నూజివీడు స్కూలులో ఉత్సవాలు

నూజివీడు, అక్టోబర్ 22—నూజివీడు ఎస్. ఆర్. ఆర్. హైస్కూలు పూర్వవిద్యార్థి సంఘ 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 27, 28 తేదీలలో స్కూలు ఆవరణలో జరుపడానికి పెద్దిపెట్టున సన్నాహాలు జరుగుతున్నవి రెండు రోజులలోను ఆటల పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శనలు జరుపబడగలవు.

సభలకు శాసన సభ్యులు శ్రీ మేకా రంగయ్యప్పారావుగారు అధ్యక్షత వహిస్తారు. శ్రీ తోపెల్ల వెంకటప్పయ్య, శ్రీ నాగుబండి శేషదాసయ్య, శ్రీ ధన్వంతరాజు అప్పారావు గారల చిత్రపటాలు ఆవిష్కరింపబడుతవి.

(1 వ పేజీ తరువాయి)

కాముకూడా బలపరచడం జరిగిందని అన్నారు "ఈనాడు ఏర్పడిన సమస్యకు యిదొక్కటే పరిష్కారమార్గం" అని కూడా ఆయన అన్నారు.

బారిస్టర్ దేశముఖ్ ప్రత్యేక ఆహ్వానం మీద మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశాలలో పాల్గొన్నారు.

ఉమ్మడి బొంబాయి రాష్ట్ర ప్రతిపాదనపై తాను పిదప ప్రముఖ నాయకుడు డాక్టర్ యం. ఎస్. అనేతో సంప్రతించి వచ్చాననీ, ఆయన ఆ ప్రతిపాదనకు వ్యతిరేకించడం లేదని కూడా బారిస్టర్ దేశముఖ్ వివరించారు

బీహారు మాజీ-గవర్నర్ శ్రీ యం. ఎస్ అనే, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానంపై నేడొక ప్రకటన చేస్తూ "ఈ తీర్మానంద్వారా మహారాష్ట్ర నాయకులు, స్వతంత్ర విదర్భ రాష్ట్రవాదులకు, బొంబాయిలోని తదితర ప్రాంతాలవారికి మరింతగా సమాలోచనలు జరగడానికి, వారి విభేదాలను ఏదో ఒక విధంగా, తమ స్వార్థాలను కాదనకుండాను రక్షు ప్రతిపక్షం భంగం కలగకుండాను పరిష్కరించుకొనడానికి చాలా చక్కని అవకాశాన్ని యిస్తున్నది" అని కూడా శ్రీ అనే అన్నారు. అయితే, విదర్భను కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో చేర్చాలన్న తీర్మాన భాగం మాత్రం మొత్తం ప్రతిపాదనను ఒకవిధం చేస్తున్నదని అన్నారు.

అనంతపురం నూనెవిత్తుల పరిశోధన సంఘం

నిర్వహణకు కేంద్రసంఘం నిర్ణయం

సికింద్రాబాద్, అక్టోబర్ 22—కేంద్ర నూనెవిత్తుల సంఘం అధ్యక్షుడు శ్రీ యం. యస్. రంధ్వా నేడు ఇక్కడ జరిగిన 9 వ మహాసభలో ఉపన్యసిస్తూ నూనెవిత్తుల పంటల పరిశోధనలను ప్రాంతాలవారీగా సాగించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యవసరమని కూడా అన్నాడు.

ద్వితీయ ప్రణాళికలో కార్యక్రమాలను గురించికూడా ఆయన ప్రసంగించాడు. నూనె విత్తుల ధరలసంగతి ప్రస్తావించి వర్క్యాపు సంఘం సిఫారసులమేరకు ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకొనవలసిన చర్యలకోసం ఎదురుచూడవలసి వున్నదన్నారు.

అనంతపురంలోని ఆయిల్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌ను తీసికొని దానిని కేంద్ర నూనె పరిశోధన సంస్థగా నిర్వహించాలని కమిటీ నేడు నిర్ణయించింది.

ఈ ఇన్‌స్టిట్యూట్‌లోవున్న 5 లక్షల ఖరీదుచేయగల యంత్రసామగ్రిని ఆంధ్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చివేసింది. భవనానికి అది వున్న భూమికిగాను 3,25,000 రూపాయలను కమిటీ చేర్చివుంది.

వివిధ ప్రాంతాల భూసారం, వాతావరణాల దృష్ట్యా వివిధ రకాల నూనెవిత్తుల పరిశోధన కేంద్రాలను స్థాపించాలనికూడా తీర్మానించింది.

భారత సంస్కృతి మహోత్సవాలు

హైదరాబాద్‌లో ప్రముఖుల ప్రసంగాలు

హైదరాబాద్, అక్టోబర్ 17—చిత్తూరు సంస్కృతభాషా ప్రచారిణీ సభకు ఇటీవల హైదరాబాదులో స్థాపింపబడిన శాఖ తూమాన్యాన భారత సంస్కృతి మహోత్సవాలు 14, 15, 16 తేదీలలో వైభవంగా జరుపబడినవి.

14 వ తేదీ సాయంకాలం నారాయణగూడలోని బాలికల హైస్కూలులో ఉస్మానియా విశ్వవిద్యాలయోపాధ్యక్షులు డాక్టర్ సూరి భగవంతంగారి అధ్యక్షతన జరిగిన సభలో శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు సంస్కృత భాషావైభవమును గూర్చి ఉపన్యసించారు.

ప్రచారిణీసభ వారిచే హైస్కూలు భవనమున నడుపబడనున్న సంస్కృత తరగతులను విద్యార్థినులు ఉపయోగించుకొనవలసిందిగా హెచ్చరించారు. న్యాయవాదులు శ్రీ బుర్రా సుబ్బారాయుడుగారును, పండిత వరాయితము కృష్ణమూర్తి శాస్త్రిగారును అభినందనాలు సమర్పించారు.

సాయంకాలం ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారి అధ్యక్షతను శ్రీనివాస బాలాజీ భవనమున మహాసభ జరిగింది. శ్రీ బెల్లంకొండ రామారావుగారి అముద్రిత సంస్కృత రచనలను ముద్రించు కృషిచేయుచున్న శ్రీ కవితా సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కమిటీవల ప్రచురించిన శ్రీ రామారావుగారి సంస్కృత గ్రంథాలను అధ్యక్షులు ఆవిష్కరించారు.

శ్రీ టి. ఆర్. వెంకటేశ్వర దీక్షితార్‌గారు, శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు, శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, శ్రీ వేదాల తిరువేంగడాచార్యులుగారు, శ్రీ ముదిగొండ వీరేశలింగశాస్త్రిగారు శ్రీ మల్లావఝుల సుబ్బరామశాస్త్రిగారును శ్రీ రామారావుగారి గ్రంథప్రాశస్త్యమునుగూర్చి ప్రశంసించారు.

న్యాయవాది శ్రీ యస్. నరసింహయ్యంగారు సంస్కృత ప్రచారిణీ సభ ఆశయాలను తెలియజేశారు.

బాలాజీ భవనంలో కూడ సంస్కృత తరగతులు ఏర్పరుపబడినవని తెలిపారు.

శ్రీ యం. డి. గాడ్గిల్‌గారు తాము సంస్కృతంలో రచించిన ప్రాతఃస్మరణ మాలను చదివి వినిపించారు. శ్రీ బంగారి ఆంజనేయులుగారు వచ్చిన విద్వాంసులను కాశ్మీరు శాలువలతో సత్కరించారు. ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు, సంస్కృతం ఎల్లరు నేర్చుకొనవలెనని హెచ్చరిస్తూ, తాను నేర్చుకొంటున్నానని చెప్పి, సంస్కృతంలో వారు వ్రాసిన వ్యాసమును చదివి వినిపించారు,

శ్రీ బెల్లంకొండ రామారాయగ్రంథములను వెలువరించుటకు సహాయపడుదురనియు, విద్యాధికులు, ఉదారులు సహాయం చేసి ఈ గ్రంథముల వెలువరించుటకు పూనుకొనవలెనని హెచ్చరించారు.

పబ్లిక్ వర్క్సుశాఖమంత్రి డాక్టర్ మేల్కోటే, డిప్యూటీ మంత్రి శ్రీ యమ్. రాజలింగంగార్లు మొదలగు పెద్దలందరు వచ్చారు, న్యాయవాది శ్రీ వల్లూరు వేంకటేశ్వర్లు గారు ధన్యవాదములు చెప్పారు

శ్రీ ఎప్పుసోమేశ్వరరావుగారి వీణాగానముతో సభముగిసింది

15 వ తేదీ మధ్యాహ్నం రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి మహిళాకళాశాలలో శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు ఆంధ్రభాషా సమితి ప్రారంభోత్సవంచేశారు శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారు అధ్యక్షత వహించారు విద్యార్థినులకు ... ఉన్నత పాఠశాలలో సంస్కృత బోధన తరగతులు ప్రారంభింపబడినవని, అందు విద్యార్థినులు అధికంగా చేరవలెనని, సభాధ్యక్షులను గూర్చి ప్రచారిణీసభ సంయుక్తకార్యదర్శి శ్రీ కోటంరాజు పన్నగ నారాయణశర్మగారు ప్రసంగించారు.

సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ మున్సిపాలిటీ సంస్కృత కళాశాల భవనంలో మహాసభ జరిగింది. శ్రీ ఎర్ర వేంకటేశ్వరరావుగారు సంస్కృతభాషా ప్రచారావశ్యకతను గూర్చి, సభాదర్శములను గూర్చి ప్రసంగించారు. శ్రీ మూలంపల్లి చంద్రశేఖర శర్మగారు స్వాగత పద్యములను చదివారు.

వ్యవసాయశాఖామంత్రి శ్రీ యం. చెన్నారెడ్డిగారి అధ్యక్షతక్రింద జరిగిన సభలో శ్రీ ఉప్పులూరి గణపతిశాస్త్రిగారు, శ్రీ టి. ఆర్. వెంకటేశ్వర దీక్షితులుగారు, శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు, మహాకవి శ్రీ చిపుకుల అప్పయ్యశాస్త్రిగారు భారతీయ సంస్కృతిని గూర్చి ఉపన్యసించారు. ప్రచారిణీ సభవారి ప్రణాళికననుసరించి ప్రారంభించిన సంస్కృత తరగతులకు ... ప్రోత్సహించవలెనని కోరుతూ శ్రీ ఆనుముల రామకృష్ణశర్మగారు, శ్రీ కె. నటరాజశర్మగారును ప్రసంగించారు.

16వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన సభలో భగవద్గీతా సందేశమును గూర్చి శ్రీ జటావల్లభుల పురుషోత్తంగారు ప్రసంగించారు.

ఆ సాయంకాలం అప్పటనే శ్రీ ఉప్పులూరి గణపతిశాస్త్రిగారి అధ్యక్షతను జరిగిన సభలో శ్రీ పురుషోత్తంగారు, శ్రీ వేంకటేశ్వర దీక్షితులుగారు వేదమహిమను గురించి ఉపన్యసించారు.



పోరుమామిళ్ళ వైద్యశాల నూతన భవనం ప్రవేశ మహోత్సవాన్ని కడప జిల్లా కలెక్టరు శ్రీ హెచ్. సాంబమూర్తిగారు జరిపారు

“మునిసిపల్ కమిషనర్ పట్టణ రాజకీయాలలో జోక్యం కల్పించుకోరాదు”

—కర్నూలుసభలో మంత్రుల హితవు

కర్నూలు, అక్టోబర్ 22—స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ నాగేశ్వరరావు గారు నేడిక్కడ మాట్లాడుతూ, మునిసిపాలిటీ పరిపాలనాధికారుల మధ్య సమన్వయ వైఖరి లోపించడమే పట్టణాలు త్వరితంగా అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణమని, పురపరిపాలనకు సంబంధించిన వివిధాంశాలను పరిశీలించి ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని, పురపాలనను సమర్థంగా నిర్వహించడానికి అవసరమైతే చట్టాలను ప్రభుత్వం సవరించగలదని తెలిపారు.

[రాష్ట్ర మునిసిపల్ కమిషనర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలోని ప్రధాన భాగాలను "ఆంధ్రప్రభ" నిన్ననే ప్రకటించింది. ఈ సమావేశం వివరాలు దిగువ పొందుపరుస్తున్నాము. —ఎడిటర్]

మునిసిపాలిటీలలో సత్వరంగా ఉత్తమ ఫలితాలను సాధించడానికి పరిపాలనా సంబంధమైన చిక్కు లేవైనావుంటే ప్రస్తుత చట్టాలను సవరించడం ద్వారా ప్రభుత్వం వాటిని తొలగించగలదని శ్రీ సంజీవరెడ్డిగారు హామీ యిచ్చారు.

ఆంధ్ర రాష్ట్రంలో సుందరంగా, శుభ్రంగా వున్న పట్టణం ఒక్కటికూడా లేకపోవడం శోచనీయమని, కర్నూలు పట్టణంలో ఆరోగ్య పరిస్థితులను చక్కపరచడానికి మంత్రులు శ్రీ కళా వెంకటరావు, డాక్టర్ పి. వి. నాగేశ్వరరావుగార్లు చేసిన కృషి ప్రశంసనీయమైనదని, అయితే, దగ్గరలోవున్న పట్టణాలను మాత్రమే మంత్రి సందర్శించి తగు చర్యలను తీసుకొనగలరని, అంతమాత్రాన ఇతర పట్నాలు అలక్ష్యం చెయ్యబడినట్టు భావించరాదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు తెలిపారు.

కర్నూలులో ఆస్పెంట్లికి వెళ్లే రోడ్డుప్రక్కన వున్న మురుగు కాల్వలు దుర్వాసన కొడుతున్నవని, కార్లలో వెళ్లే మంత్రులకు, ఇతర ఉన్నతాధికారులకే అది దుర్భరంగా వున్నదని, ఇక నడిచివెళ్లే ప్రజల బాధలు ఎలా వుండగలవో తేలికగానే వూహించవచ్చునని శ్రీ సంజీవరెడ్డిగారు పేర్కొన్నారు.

పరిమితమైన రాబడితో కొన్ని ప్రదేశాలలో ఇప్పుడే అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్‌ను నిర్మించాలనడం సాధ్యం కాదని, సాధ్యమైనంతవరకు ఆరోగ్య పరిస్థితులను చక్కబరచడానికి తగు చర్యలను తీసుకోవడం గురించి పరిశీలించాలని, ఓపెన్ డ్రెయిన్‌ను నిర్మించవచ్చునని, అయితే నిర్ణీతకాలాలలో వాటిని శుభ్రపరచడం అవసరమని, ప్రజలు కూడా సాయంగా నిర్వహించవలసిన కర్తవ్యాలను నిర్వహించడం అత్యంతావశ్యకమని ఆయన పేర్కొన్నారు.

మునిసిపల్ కమిషనర్ల సర్వీసులు రాష్ట్రీయం చెయ్యబడినా కొంతమంది మునిసిపల్ హెల్త్ ఆఫీసర్లు, ఇంజనీర్లు తాము కమిషనర్లకు సబార్డినేట్ ఉద్యోగులు కాదని భావించవచ్చునని, అందుకు వారికంటె ఎక్కువ జీతాలను తీసుకొనడమే కారణంగా వారు చెప్పవచ్చునని, అయితే, పుచ్చుకొనే జీతాన్నిబట్టి బాధ్యతలు నిర్ణయించబడలేదని, అలా అయితే, మంత్రుల పరిస్థితి ఏమికాగలదో పరిశీలించవచ్చునని, తమ సెక్రటరీలకున్న జీతాల కంటె మంత్రులకున్న జీతాలు తక్కువగా వున్నవని, చీఫ్ సెక్రటరీగాని, ఇతర సెక్రటరీలుగాని జారీ చెయ్యబడిన ఉత్తరువులను అమలుపరచడం మాత్రమే వారు నిర్వహించవలసిన కర్తవ్యమని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి గారు వివరించారు.

మునిసిపల్ అధికారులు కలిసి కట్టుతో పనిచేసి పట్టణాల అభివృద్ధిపరచవలసిన అవసరమెంతో కలదని ఆయన ఉద్బోధించారు.

మునిసిపాలిటీలకు ప్రస్తుతంవున్న సాధనసంపత్తితోనే సత్వరంగా ఉత్తమ ఫలితాల సాధనకు మార్గాలను అన్వేషించాలని, అవసరమైతే ఖర్చుచెయ్యవలసిన అవసరంలేని పథకంలో ఆదర్శ యోగ్యమైన నూతనలను ... ప్రభుత్వం వాటిని శ్రద్ధగా సానుభూతితో పరిశీలించగలదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి గారు వివరించారు.

ఆంధ్రలో కేవలం విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడల వంటి ముఖ్యపట్నాలపైనా అభివృద్ధి పరచడానికి ప్రయత్నించగలరని తాను ఆశిస్తున్నానని శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పారు.

ఎన్నో చిక్కులువున్నా ప్రశంసనీయమైన కృషి నిర్వహించినందుకు ఆయన మునిసిపల్ కమిషనర్లను అభినందించారు.

జిల్లా మునిసిపాలిటీల చట్టానికి పురపాలక సంఘాధ్యక్షులు కూడా కొన్ని సవరణలు సూచించారని మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు ప్రకటించారు.

స్వరాష్ట్రం సిద్ధించి రెండేళ్ళు గడచినా మన పట్టణాలు అభివృద్ధి చెందలేదని కూడా ఆయన అన్నారు.

మునిసిపల్ ప్రాంతాలలో గృహ నిర్మాణానికి లైసెన్సులు మంజూరు చేయడంలో కాలహరణాన్ని గురించి చెయ్యబడిన ఫిర్యాదుల విషయమై ప్రస్తావిస్తూ, టౌన్ ప్లానింగ్, ఆరోగ్యశాఖల మధ్య సహకారం లోపించడమే దానికి కారణమని, ఇది అనుమతి లేకుండా గృహనిర్మాణం జరగడానికి దోహదమిచ్చినదని. మునిసిపాలిటీలు తలపెట్టిన రోడ్డు వర్క్సుకు ఎస్టిమేట్లను ఆమోదించడంలో కూడా హైవేస్ శాఖవారు ఆలస్యం చేస్తున్నట్టు ఫిర్యాదులు కలవని, పురపాలనలో ఈ కాలహరణాన్ని అరికట్టడానికి మునిసిపల్ కమిషనరు ప్రభుత్వానికి తగు సూచనలు చెయ్యాలని మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారు తెలిపారు

స్థానిక స్వపరిపాలనా శాఖ మాజీ మంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డిగారు మాట్లాడుతూ, సమర్థంగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్న కమిషనర్లపై కూడా ఫిర్యాదులు చేయడం ఈ రోజులలో అలవాటు అయిపోయినదని, కాబట్టి, కమిషనర్లు ఎప్పుడూ చిక్కులను ఎదుర్కొనవలసి వుంటుందని, మునిసిపల్ రాబడుల అభివృద్ధికి మార్గాలను అన్వేషించాలని, పుర పరిపాలన సమర్థంగా నిర్వహింపబడడానికి మునిసిపాలిటీలలో పనిచేయడానికి వివిధ శాఖలనుంచి తీసుకొనబడిన ఆఫీసర్ల విషయంలో పర్యవేక్షణాధికారాలను పూర్తిగా స్థానిక స్వపరిపాలన శాఖాధిపతికి అప్పగించడం సముచితమని పేర్కొన్నారు.

స్థానిక స్వపరిపాలన శాఖ ఇన్‌స్పెక్టర్-జనరల్ శ్రీ పి. రాఘవరెడ్డిగారు మాట్లాడుతూ, మునిసిపల్ కమిషనర్ల సేవలు మంత్రులచే గుర్తింపబడిన నేటిరోజు ఆహ్లాదకరమైనట్టిదని, కమిషనర్లు రాజకీయాలలో జోక్యం కల్పించుకోరాదని, తన కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహించి హెల్త్ ఆఫీసర్‌నే, ఇంజనీరుచే పనులు చేయించడం తెలిసిన వ్యక్తియే ఆదర్శప్రాయమైన మునిసిపల్ కమిషనర్ కాగలడని, చెయ్యవలసిన ... అందరూ చిన్నవారిని తెలుసుకొనవలసిన అవసరంలేదని, కాని, ప్రజలకు సేవచెయ్యవలసిన బాధ్యత మునిసిపల్ చెయిర్మన్‌కు కూడా కలదని, కమిషనర్లు వారితో సహకరించాలని, వారికి కమిషనర్లు చిక్కులు తెచ్చిపెట్ట కూడదని చెప్పారు.

ప్రతి విషయంలోను ప్రభుత్వమే విధానాన్ని నిర్ణయించి ఉత్తరువులు జారీ చేయడం మంచిదికాదని, ఆరోగ్యప్రదమైన సంప్రదాయాలను పెంపొందించడానికి తగినంత అవకాశమివ్వడం అత్యవసరమని, కొన్ని ఉత్తరువులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, కమిషనర్ల స్థాయిలో పురపరిపాలనా వ్యవహారాలపై అధికారాలను కేంద్రీకృతం చెయ్యడం అవసరమని, మునిసిపాలిటీ ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్‌ను గుర్తించడం తక్షణమే జరుగవలసిన విషయమని శ్రీ రాఘవరెడ్డిగారు సూచించారు.

స్పెషల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎల్. వెంకటకృష్ణఅయ్యర్ మాట్లాడుతూ, నిర్ణయాలను తీసుకోడంలో తొందరపాటును నివారించడానికి మునిసిపల్ కమిషనర్లు ప్రతి విషయాన్ని గురించి సమగ్రంగా దర్యాప్తు జరపాలని సలహా యిచ్చారు.

పబ్లిక్ వర్క్సుశాఖ నియమావళి ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లు, స్థానిక సంస్థల టెక్నికల్ అడ్వైజర్లు మాత్రమేనని, ఆ బాధ్యతలను నిర్వహించడంలో వారికెట్టి చిక్కులను కల్పించకుండా వుండడం అత్యవసరమని, కొన్ని క్రమాలు పద్ధతి విధానం ప్రకారం నిర్వహింపబడిన పక్షంలో పబ్లిక్‌వర్క్సుశాఖనుంచి కమిషనర్లు సహకారాన్ని పూర్తిగా పొందగలరని స్పెషల్ చీఫ్ ఇంజనీరు తెలిపారు.

మునిసిపాలిటీలలో రెవెన్యూ వర్క్సే మునిసిపల్ అధికారులకు స్వాధీనం చెయ్యబడలేదన్న వాదాన్ని గురించి ప్రస్తావిస్తూ, తమ స్వాధీనంలోవున్న స్థలాలను ప్రజోపయోగకరంగా సక్రమ పద్ధతులలో వినియోగించిన పక్షంలో అదనంగా స్థలాలను అప్పగించడానికి అభ్యంతరాలు వుండబోవని, వీనిని వాదులు పబ్లిక్ వర్క్సు శాఖవారు కొన్ని రోడ్లను నిర్మించడానికి ముందుకు వచ్చినా ఆ రోడ్లు ప్రక్కన అనుమతి లేకుండా ఇళ్ళు కట్టుకోడానికి మునిసిపాలిటీ అవకాశమిచ్చినదని ఆయన ప్రకటించారు.

హైవేస్ అడిషనల్ చీఫ్ ఇంజనీరు శ్రీ ఎస్. దురానీ మాట్లాడుతూ, పట్టణాలలోని పౌరులను తమ విధులను నిర్వర్తించేటట్టు చెయ్యడానికి మునిసిపల్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రీజినల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వై. సుబ్బరెడ్డిగారు కూడా మాట్లాడుతూ,

‘ప్రజలే తమ అభివృద్ధికి పూనుకోవాలి’

కొలకలూరు సభలో ముఖ్యమంత్రి హితవు

తెనాలి, అక్టోబర్ 20—తెనాలివద్ద కొలకలూరులో బోర్డు ఎలిమెంటరీ స్కూలుకు ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు 17 వ తేదీని ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంలో జరిగిన బహిరంగ సభకు శ్రీ పి. శ్రీరాములు (ఎం.ఎల్.ఏ.)గారు అధ్యక్షత వహించారు.

గ్రామపంచాయతీ బోర్డు తరపున, గ్రామ సౌభాగ్య సంఘం తరపున ముఖ్యమంత్రికి స్వాగత పత్రాలు సమర్పింపబడినవి.

జిల్లా కలెక్టర్ శ్రీ యస్. భగవాన్‌దాసు గారు పతాకోత్సవం చేశారు.

శ్రీ గోపాలరెడ్డిగారు తమ ప్రసంగంలో భవన నిర్మాణానికి సగం ఖర్చు గ్రామస్థులు భరించినందుకు అభినందించారు. ఇతర గ్రామస్థులు కూడా తమ తమ గ్రామాలలో స్కూలు భవనాలు తమ ఖర్చుతోనే నిర్మించుకోవలసిందిగా కోరారు.

ప్రథమ పంచవర్ష ప్రణాళికలో ఖర్చుపెట్టిన రెండువందల కోట్ల రూపాయలు కాక, ఆంధ్ర ప్రభుత్వం రెండవ పంచవర్ష ప్రణాళికలో 4,5000 కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యబోతున్నదని ఆయన తెలియజేశారు. అందుచేత దేశాభివృద్ధికరమైన పనులను నిర్వహించుకొని రాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకోవలసిన బాధ్యత యిక ప్రజలదే నన్నారు.

ముఖ్యమంత్రి వెంట జనాబ్ షేక్ గాలిబ్ సాహెబ్ (యం. పి.) శ్రీ యం. నాగేశ్వరరావు (యం.యల్.ఏ.) శ్రీ పి. లలితప్రసాద్, శ్రీ పి. కృష్ణమూర్తిగార్లు వున్నారు.

ఇజ్రాయలీ సైనికదళం సిరియా భూభాగం మీద దాడిచేసి అయిదుగురు సిరియన్ సైనికులను పట్టుకొని వెళ్ళిందని ఇజ్రాయలీ సైనిక ప్రతినిధి ఒకరు శనివారంనాడు ప్రకటించారు.

నంద్యాల పట్టణాభివృద్ధి

పౌర సన్మాన సభలో గవర్నర్ సూచనలు

నంద్యాల, అక్టోబర్ 21—నంద్యాల మునిసిపాలిటీవారు నేటి సాయంత్రం ఇక్కడ ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదీగారికి పౌరసన్మానపత్రం సమర్పించారు. గవర్నర్ శ్రీ త్రివేదిగారు నేటి సాయంత్రం 5-30 గంటలకు నంద్యాల వచ్చారు. ఆయనవెంట జిల్లా కలెక్టర్ శ్రీ ధర్మరాజ్, ఆంధ్ర డెవలెప్‌మెంట్ కమిషనర్ శ్రీ చక్రవర్తిగార్లు కూడా వచ్చారు. చెయిర్మన్ శ్రీ హెచ్. సేతుమాధవరావుగారు గవర్నరుకు స్వాగతం చెప్పారు. తర్వాత మునిసిపల్ కౌన్సిలర్లను ఆయన గవర్నరుకు పరిచయం చేశారు. ప్రార్థనానంతరం నంద్యాల మునిసిపల్ చెయిర్మన్ శ్రీ సేతుమాధవరావుగారు సన్మాన పత్రాన్ని చదివి గవర్నరుకు సమర్పించారు.

నంద్యాల మునిసిపాలిటీవారు గవర్నరుకు సమర్పించిన సన్మాన పత్రంలో ఇలా పేర్కొన్నారు:—

"పట్టణంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వాన్నంగా వున్నవి. సిమెంటురోడ్లను వెయ్యాలని నిర్ణయించ బడింది. అందుకు ద్వితీయ ప్రణాళికలో రెండు లక్షల సొమ్ము కేటాయించబడింది. ఈ ఏడాదిలో 25 వేల రూపాయలదాకా ఖర్చు చెయ్యబడగలదు 50 వేల రూపాయల అప్పుకోసం మునిసిపల్ కౌన్సిల్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. నంద్యాలకు మంచినీటి సరఫరా పథకం మంజూరు చెయ్యబడింది. దీని అమలుకు 24 లక్షల 33 వేల రూపాయలు ఖర్చు కాగలదు. అయితే, ఈ పథకం కింద కార్యక్రమాలు చురుకుగా కొనసాగడం లేదు. అది పూర్తి కావడానికి మూడు నాలుగేళ్ళు పట్టవచ్చు. పట్టణంలో అదనంగా 284 లైట్లను ఏర్పాటు చెయ్యాలని విద్యుచ్ఛక్తి శాఖవారిని మునిసిపాలిటీకోరింది. కాని, మూడు లైట్లు మాత్రమే ఏర్పాటు చెయ్యబడినవి. మురికిపేటలను బాగుపరచడానికి కాగల ఖర్చులో నూటికి 75 వంతులు గ్రాంటుగాను, మిగతా సొమ్మును అప్పుగాను యివ్వాలని ప్రభుత్వాన్ని పురపాలక సంఘం కోరింది.

పట్టణంలోని 7 మైళ్ళ రోడ్లను హైవేస్ శాఖవారు నిర్వహించాలి. అవి చాల అధ్వాన్న స్థితిలో వున్నవి. సిమెంటు రోడ్లు వెయ్యాలని నిర్ణయించబడింది. అందుకయ్యే ఖర్చులో తన వాటా కింద నాలుగింట ఒకవంతు ప్రకారం యివ్వవలసిన సొమ్మును అప్పుగా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మునిసిపల్ కౌన్సిల్ అర్థిస్తున్నది."

గవర్నర్ శ్రీ త్రివేదిగారు సన్మానానికి కృతజ్ఞత తెల్పుతూ ఇలా చెప్పారు.—

"1953 ఆగస్టులో కర్నూలు రాజధానిగా నిర్ణయించబడిన నప్పుడు నంద్యాల గురించి నేనుకొంత తెలుసుకున్నాను. జిల్లా కార్యాలయం కర్నూలు నుంచి నంద్యాలకు మార్చబడింది. అప్పటినుంచి నంద్యాలవచ్చి చూడాలనే కోరిక నాకుండేది. నేడిక్కడ మీతో గడపగల్గే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను."

"ఈ పట్టణ ప్రాధాన్యత పెరుగుతున్నది. మునిసిపాలిటీవారు పెక్కు విషయాలను గురించి అడిగారు. ఈ సందర్భంలో నేను విస్పష్టమైన ప్రకటన చెయ్యజాలను. అయితే, కొన్నిసూచనలు మాత్రం చెయ్యగలను. అప్పుకోసం మీరుపెట్టుకున్న దరఖాస్తు పరిశీలనలో వున్నది. అయితే, మీరు ఈ విషయాన్నిగురించి ప్రభుత్వానికి అప్పుడప్పుడూ గుర్తుచేస్తూ వుండండి, లేకపోతే మీ దరఖాస్తును గురించి ప్రభుత్వం మరచిపోయే ప్రమాదం కలదు. నీటి సప్లయి పథకం కొన్ని అంచెలవారీగా అమలుపరచబడుతున్నది. మొదటి దశ పూర్తి అయింది. రిజర్వాయర్ల నిర్మాణం క్రమానుసారంగా ప్రారంభించబడుతుంది. ఈ పథకానికి ద్వితీయ ప్రణాళికలో ప్రభుత్వం 14 లక్షలను కేటాయించింది. విద్యుచ్ఛక్తి సరఫరా విషయమై మునిసిపాలిటీవారు చేసిన ఫిర్యాదు న్యాయమైనదికాదు. బడ్జెట్టు సమావేశం పూర్తి అయిన తర్వాత మే నెలలో దరఖాస్తు చెయ్యబడింది"

అంతట వర్షం ప్రారంభం కాగా గవర్నర్ శ్రీ త్రివేదిగారు తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. లోకసభ సభ్యుడు శ్రీ ఆర్. శేషగిరిరావుగారు గవర్నర్ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి చెప్పారు.

గవర్నర్ శ్రీ త్రివేదిగారి గౌరవార్థం మునిసిపాలిటీవారు తేనీటివిందు చేశారు తర్వాత ఆయన కర్నూలు వెళ్ళారు.

మల్లారెడ్డి వేదనగర్ కాలనీకి శంకుస్థాపన

ఆంధ్రగవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారు నేటి ఉదయం ఇక్కడికి 20 మైళ్ళలో సర్వేల్ తాలూకాలోని చింతకుంట గ్రామానికి సమీపాన "మల్లారెడ్డి వేదనగర్ కాలనీ"కి శంకుస్థాపన చేశారు. గవర్నరు శ్రీ త్రివేదిగారు నేటిఉదయం 10-30 గంటలకు కర్నూలు నుంచి డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీ ఎస్. చక్రవర్తి, కర్నూలుజిల్లా కలెక్టర్ శ్రీ ధర్మరాజ్‌గార్లతోను, ఇతర అధికార్లతోను కలిసి కాలనీ నిర్మాణపు స్థలకు వచ్చారు. కె. సి. కెనాల్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జి. నారాయణశెట్టిగారు గవర్నరుకు స్వాగతం చెప్పారు. తర్వాత ఆయన అధికారులను, కో-ఆపరేటివ్ హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు శ్రీ వెంగళరెడ్డి, కార్యదర్శి శ్రీ వెంకటాద్రి ఇతర డైరెక్టర్లను ఆంధ్రరాష్ట్ర ప్లానింగ్ సలహాసంఘ సభ్యుడు శ్రీ ఎన్. వెంకటసుబ్బయ్య, శ్రీ పి. తిమ్మారెడ్డిగార్లను పరిచయం చేశారు. ప్రార్థనానంతరం డాక్టర్ పుల్లారెడ్డిగారు సందేశాలను చదివారు కార్యదర్శి శ్రీ వెంకటాద్రిగారు గవర్నరుకు స్వాగతపత్రాన్ని సమర్పించారు.

సహకార పద్ధతిపై హౌసింగ్ కాలనీని నిర్మించడానికి 38 యకరాల భూమిని పెద్ద చింతకుంట గ్రామ రైతు శ్రీ వెంగళరెడ్డిగారు దానం చేశారని, కె. సి. కెనాల్ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రజలలో అభివృద్ధి కార్యక్రమాలపట్ల శ్రద్ధాసక్తులు పెంపొందింపబడినవనడానికి ఇదే చక్కని నిదర్శనమని, 166 కుటుంబాలకు సరిపోగల ఇళ్ళు నిర్మించబడగలవని, అందులో 750 రూపాయల మొదలు 6,000 రూపాయల వరకు ఖరీదు గల ఇళ్ళు వుండగలవని, ఇప్పటికి 80 మంది వ్యక్తులు సహకార గృహ నిర్మాణ సంఘంలో సభ్యులుగా చేరారని, వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వృత్తులవారు కలరని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్ శ్రీ త్రివేదిగారు కాలనీకి శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, శ్రీ వెంగళరెడ్డిగారి దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కాలనీ త్వరలో నిర్మింప బడగలదని తాను ఆశిస్తున్నానని, గృహనిర్మాణ సంఘానికి దాదాపు 22,000 రూపాయలను ప్రభుత్వం యివ్వగలదని, రోడ్లు, బావులు, మురుగుదొడ్లు నిర్మించడానికి ఆ సొమ్ము వినియోగించ బడుతుందని, ప్రజలలో పరస్పర సహాయ సహకారాలపై విశ్వాసాన్ని పెంపొందించడమే కమ్యూనిటీ ప్రాజెక్టు లక్ష్యమని, అప్పుడు ప్రభుత్వం కూడా సహాయం చెయ్యడానికి అవకాశాలు ఏర్పడుతాయని, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ప్రజలు ప్రముఖ పాత్ర వహించాలని, మహిళలు కూడా శ్రద్ధ వహించనిదే కార్యక్రమాలు సమర్థంగా నిర్వహింప బడలేవని గవర్నర్ శ్రీ త్రివేదిగారు ఉద్బోధించారు. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జి. నారాయణ శెట్టిగారు వందన సమర్పణ కావించారు.

ఢిల్లీ చర్చలు

(1 వ పేజీ తరువాయి)

భోపాల్ ముఖ్యమంత్రి శ్రీ శంకర్ దయాళ్‌శర్మ, ఆర్థికాభివృద్ధి దృష్ట్యా తన రాష్ట్రాన్ని కనీసం అయిదు సంవత్సరాల వరకు యథాతథంగా వుంచాలని కోరారట. మధ్యప్రదేశ్‌లో విలీనంవల్ల ఆర్థికంగా దెబ్బతినగలమన్న ఆందోళనను కూడా వ్యక్తం చేశారట.

మధ్యభారత్ ముఖ్యమంత్రి శ్రీ తఖత్‌మల్ జెయిన్ మధ్యప్రదేశ్ నిర్మాణాన్ని వ్యతిరేకించారట. రాజస్థాన్ నుంచి సిరోంజ్, దాటియా ప్రాంతాలను చేర్చి మధ్యభారత్‌ను యథాతథంగానే వుంచాలని కోరారట. ఒకవేళ మధ్యప్రదేశ్‌లో విలీనం కావడం తప్పనిసరి అన్నప్పుడు గ్వాలియర్, భింద్, గుణ, మొరీనా, శివపురి జిల్లాలు ఉత్తరప్రదేశ్‌లో చేరడానికి యిష్టపడగలవని కూడా సూచించారట.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్, సర్దార్ పణిక్కర్, యు. పి. ని విభజించాలని చేసిన ప్రతిపాదన చాలా మందికి ఆందోళనను కలిగించిందని అన్నారట. ఉత్తర ప్రదేశ్‌లో విభజనను కోరేవారు లేకపోగా, ఎరిసర ప్రాంతాలవారే కొందరు ఉత్తర ప్రదేశ్‌లో చేరడానికి సిద్ధపడుతున్నారని చెప్పారట. వింధ్యప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని యు. పి. లో చేర్చాలని కూడా సూచించారట.

అస్సాం ప్రత్యేకత

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ విష్ణురాంమేధి, తాము పరిష్కరించుకొనవలసిన సమస్యలు అనేకం వున్నందున కొత్త ప్రాంతాల విలీనాన్ని తాముకోరడంలేదని అన్నారు. త్రిపుర మణిపూర్ వంటి సంస్థానాలను అక్కడి ప్రజల సమ్మతితోనే విలీనం చేయాలని, అప్పుడుకూడా, ఆ ప్రాంతంనుంచి వచ్చే ఆదాయం కంటే మించి జరిగే ఖర్చును కేంద్రం భర్తీ చేయవలసివుంటుందని అన్నారట. తన రాష్ట్రం సరిహద్దులలో వున్నందున, దేశ రక్షణ దృష్ట్యా కూడా ఆలోచించాలని అంటూ ఏజెన్సీ ప్రాంతాలను క్రమక్రమంగా అస్సాంలో విలీనం చేయాలని విజ్ఞప్తిచేశారట.

కర్నాటక-కేరళ

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్యగారు మైసూరులో అభిప్రాయ భేదాల సంగతి ఎలావున్నా, కమిషన్ సూచించిన విధంగా కర్నాటక రాష్ట్రనిర్మాణం జరగవలసినదేనని అన్నారట. కర్నాటక-మైసూరు ప్రాంతాలమధ్య అభిప్రాయభేదాలను సంతృప్తికరంగానే పరిష్కరించుకొనవచ్చునని కూడా వివరించారట.

తిరువాన్కూర్-కొచ్చిన్ ముఖ్యమంత్రి శ్రీ పి. గోవిందమీనన్-కేరళరాష్ట్ర నిర్మాణానికి స్వాగతం చెబుతూ తన రాష్ట్రంలోని కొంత ప్రాంతాన్ని మైసూరులో విలీనంచేస్తున్నందుకు నిరుత్సాహాన్ని తెలియజేశారట. మద్రాసు రాష్ట్రం నుంచి మలబారుతో సహా కాసరగోడ్ తాలూకాను విలీనం చేస్తున్నందుకు హర్షం ప్రకటిస్తూ గుడలూరు తాలూకాను కూడా చేర్చాలని కోరారట.

మద్రాసు ముఖ్యమంత్రి తరపున వ్యవసాయ మంత్రి శ్రీ భక్తవత్సలం ప్రసంగిస్తూ తిరువాన్కూర్-కొచ్చిన్‌లోని మరికొన్ని తమిళ తాలూకాలు మద్రాసు రావలసివుంటుందని అన్నారట. కసారగోడ్ తాలూకాను మద్రాసునుంచి విభజించరాదని, మలబార్‌ను తిరువాన్కూర్-కొచ్చిన్‌లో విలీనం చేయడం ఆ జిల్లాలో చాలా మంది కాంగ్రెసు వాదులకు యిష్టంలేదని కూడా వివరించారట.

ఇంకా కొందరు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వివరించవలసి వున్నందున, రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలపై విపులంగా చర్చలు జరుగవలసి వున్నందున, లోగడ అనుకున్న ప్రకారం రెండు రోజులలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సమాప్తం

హైదరాబాద్ చర్చలు

(1 వ పేజీ తరువాయి)

తెలంగాణా భవితవ్యాన్ని గురించి తెలంగాణా మంత్రులకు గల అపోహలను తొలగించవచ్చునని ఆంధ్ర మంత్రులు యిప్పుడు విశ్వసిస్తున్నారు.

తెలుగు ప్రాంతాలన్నింటికి ఒకేరాష్ట్రం వుండవలసిన ఆవశ్యకతను ముందుగా తెలంగాణా మంత్రులకు నచ్చచెప్పదలచారట. ఈ ప్రయత్నం ఫలించిన తరువాత, మిగిలిన వివాదాలను సంతృప్తికరంగా పరిష్కరించుకొనవచ్చుననే వీరు ఆశిస్తున్నారు. ఇందులోకూడా విశాలాంధ్ర నిర్మాణం వాంఛనీయమని, ఆలక్ష్య సాధనకు భంగం కలిగించేదేమీ చేయరాదని ఫజల్ ఆలీ కమిషన్ వ్యక్తంచేసిన అభిప్రాయాలు తమ ప్రయత్నాలకు బలంకలిగించగలవని కూడా ఆంధ్ర మంత్రులు విశ్వసిస్తున్నారు. అంతేకాదు. కమిషన్‌వారు చెప్పినట్టు తెలంగాణా అభివృద్ధికి అనువైన సంతృప్తికరమైన రక్షణలు కలిగించడానికి కూడా ఆంధ్రమంత్రులు సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నారు. ఈ రక్షణలు కూడా పబ్లిక్ సర్వీసులలోను, విద్యా సంస్థలలోను సీట్ల రిజర్వేషను, అభివృద్ధి ప్రణాళికలకు మొత్తాలు ప్రత్యేకించడం వగైరాలకు సంబంధించినవిగా వుండగలవట. పోతే, విశాలాంధ్ర మంత్రివర్గంలో తెలంగాణా ప్రాంతానికి ప్రాతినిధ్య మివ్వడాన్ని గురించి చర్చించ గలరట.

స్థూలంగా చెప్పాలంటే, విశాలాంధ్రలోని మిగిలిన అన్ని ప్రాంతాలతోను సమానమైన అభివృద్ధిని పొందడానికిగాను, తెలంగాణా ప్రాంతం, జనాభా ప్రాతిపదికపై తన పూర్తి వాటాను తప్పక పొందగలదని చెప్పబడుతున్నది. అది వెనకబడిన ప్రాంతంగా వున్నందున, దానికి ప్రత్యేకంగా కావలసిన శ్రద్ధను కూడా చూపగలరని నొక్కి వక్కాణిస్తున్నారు.

మంగళవారంనాడు హైదరాబాద్‌లో జరగనున్న ఆంధ్ర-తెలంగాణామంత్రుల సంయుక్త సమావేశంలో శ్రీయుతులు గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, కళా వెంకటరావు, వంటీత యగార్లుపాల్గొంటారు.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు రేపు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగారిని కూడా కలుసుకొనగలరని తలంచబడుతున్నది.

"విశాలాంధ్ర ఎన్నటికీ వద్దు"

హైదరాబాదు, అక్టోబర్ 22—పార్లమెంటు కాంగ్రెసు సభ్యుడు శ్రీ పులి రామస్వామిగారు నేడొక ప్రకటన చేస్తూ హైదరాబాదులోని తెలుగువారు స్వతంత్రంగానే వ్యవహరించగల సాహసం కలదని, వారు తమకుగల అనుభవంతోను, శక్తి స్తోమతలతోను ఎలాంటి బాధ్యతనైనా నిర్వహించుకొనగలరని అన్నారు.

తేల్చిన హైదరాబాదు విడిగా వుండాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసును స్వాగతం చెబుతూ సంస్కృతి ... ఆహారం దుస్తులు, యింకా అనేక విషయాలలో పోల్చి చూస్తే హైదరాబాదు ఆంధ్రులకు, సర్కారు ఆంధ్రులకు ఎక్కడా సంబంధం లేదని, ఆంధ్రులు దోపిడీ చేయగలరనడం విన్నందే హమని, రజాకార్ల హయాంలో ఆ అనుభవం తెలంగాణా వారికి పూర్తిగా కలిగిందని కూడా ఉదాహరించారు.

ఆంధ్రలో విలీనమైనప్పుడు న్యాయం జరుగుతుందనే నమ్మకం హైదరాబాదు హరిజనులకు ఎంత మాత్రం లేదని, తెలంగాణ కేంద్ర పాలిత ప్రాంతంగా వుందినా యిష్టమేనని కూడా ప్రకటించారు. ఆంధ్ర దేశంలోని కొందరు స్వార్థపరుల పలుకుబడివల్లనే హైదరాబాదులోని ఎవ్వరో కొందరు విశాలాంధ్ర కావాలన్న ఆందోళనను చేస్తున్నారని కూడా శ్రీ రామస్వామిగారు ఆరోపించారు.

యాటం యుద్ధం విధ్వంసనం

డెస్‌మైన్స్‌ఐయోవా, అక్టోబర్ 23—యాటం ఆయుధాలతో జరుగగల యుద్ధం సంస్కృతిని తుడిచి పెట్టడమేగాక ఆ తర్వాత తరాలవారిని నైతికంగాను, భౌతికంగాను, కూడా పతితులను చేస్తుందని అమెరికా పరమాణు శాస్త్ర విజ్ఞుడు డాక్టర్ విలియమ్ పి. దేవిడన్ నేడు అన్నారు.

కింత సమయంలో వేయగలిగితే పెద్ద బాంబులు 40 మాత్రమే అమెరికాలోని నగరాలన్నిటిని చంపివేయగలవని కూడా అన్నారు.

అయితే అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి యుద్ధం కూడ ఒక సాధనంగా భావించబడే రోజులు అయిపోతున్నవి కూడా అని ఆయన అన్నారు.

కాకపోవచ్చునని భావిస్తున్నారు అందువల్లనే ఆదివారంనాడు ఉదయం-మధ్యాహ్నం కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

ముఖ్యమంత్రుల రెండవరోజు సభ

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభ రెండవరోజు సమావేశం నేటి ఉదయం మూడు గంటలకుపైగా జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ప్రధాని నెహ్రూ, హోంమంత్రి పండిట్ పంత్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ కూడా నేటి సమావేశంలో పాల్గొన్నారు.

నిన్నటి సమావేశంలోవలెనే, నేడుకూడా మిగిలిన నాలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై తమ రాష్ట్రాల అభిప్రాయాలను వివరించారట. అంతటితో రాష్ట్రాల పునర్నిర్మాణంపై సామాన్య చర్చలు సమాప్తమైనవి.

ఆ తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన సరిహద్దు సమస్యలను, ముఖ్యంగా భాషాల్పసంఖ్యాకులకు సంబంధించిన విషయాలను పరిశీలించబడుతున్నది. మధ్యాహ్నం సమావేశంలో మిగిలిన అంశాలను పరిశీలించగలరు.



కయిరో, ప్రాగ్ ఆయుధాల బేరం మూలంగా ఇజ్రాయల్‌కు ముప్పు

—జెనీవాకు మోషె షారెట్ పయనం

జెరూసలెం, అక్టోబర్ 22—

చెకొస్లోవాకియానుంచి ఆయుధాలను ఖరీదు చెయ్యడానికి ఈజిప్టు చేసుకొన్న ఏర్పాటు ఫలితంగా ఇజ్రాయల్‌కు సన్నిహితమైన ప్రమాదాన్ని గురించి అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రులను హెచ్చరించే నిమిత్తం ఇజ్రాయల్ ప్రధాని మిస్టర్ మోషె షారెట్ నేడు విమానంలో జెనీవాకు బయలుదేరి వెడుతున్నాడు.

బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు, రష్యాల విదేశాంగమంత్రులు వచ్చే గురువారంనాడు సమావేశమైనపుడు మధ్యప్రాచ్య వ్యవహారాలను గురించి చర్చిస్తారు. మిస్టర్ షారెట్ పారిస్ మీదుగా జెనీవాకు వెడుతున్నాడని యిక్కడ అధికార పూర్వకంగా ప్రకటించబడింది.

అరబ్ సమైక్య సాధనకు ప్రధాన చర్య

ఈజిప్టుతో ఒడంబడికపై సిరియా ప్రకటన

డమాస్కస్, అక్టోబర్ 22—ఈజిప్టుతో సిరియా చేసుకున్న సైనిక ఒడంబడిక అరబ్ రాజ్యాల సమైక్యసాధనకు యింతవరకు సైకొనబడని సాహసిక చర్యగా పేర్కొనవచ్చునని సిరియన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

ఈ ఒడంబడికపై సిరియా ఈజిప్టులు ఈ నెల 20 వ తేదీని డమాస్కస్‌లో సంతకాలు చేశాయి.

ఉభయదేశాల పార్లమెంటులు ఈ ఒడంబడికను త్వరలోనే ధ్రువీకరించవచ్చునని, ఇజ్రాయల్ సైనికంగా ఏ చర్యనైనా తలపెడితే వారించడానికి వీలుగా ఒడంబడికను సాధ్యమైనంత శీఘ్రంగా అమలు జరపాలనే రెండు దేశాలు ఆత్రపడుతున్నవనీ కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది.

సిరియాలోని రాజకీయ పక్షాలన్నీ కూడా ఈజిప్టుతో జరిగిన ఈ రక్షణ ఒడంబడికపట్ల హర్షం వెలిబుచ్చినవి. ఈ ఒడంబడిక వెంబడినే ఈజిప్టుతోను యితర అరబ్ దేశాలతోను కూడా విదేశాల పలుకుబడి ప్రాబల్యాలతో నిమిత్తం లేకుండా రాజకీయ ఒడంబడికలు కూడా జరగాలనీ ఈ పార్టీల నేతలు అన్నారు.

ఇతర రాజ్యాలమధ్యకూడా ఒడంబడికలు

ఈజిప్టు, సిరియాలమధ్య రక్షణ ఒడంబడిక జరిగినట్టు కయిరోలోకూడా ప్రకటించబడడంతో యిదేవిధంగా ఈజిప్టు సౌదీ అరేబియాలమధ్య, సిరియా, లెబనాన్‌లమధ్య రక్షణ ఒడంబడికలు జరగవచ్చునని యిక్కడి అధికారవర్గాలవారు నేడు అన్నారు.

ఇజ్రాయల్ దురాక్రమణ నుంచి కాపాడుకొనడానికి ఈ నాలుగు రాజ్యాలు రక్షణ ఒడంబడికల పరంగా బాధ్యత వహిస్తూ వుండగలవని, పాశ్చాత్యరాజ్యాల మద్దతుగల టర్కీతో ఒడంబడిక చేసుకొన్నందున ఇరాక్ వదలి వేయబడిందని, జోర్డాన్‌ను కూడ గట్టుకొనే నిమిత్తం ప్రతీ ఏటా బ్రిటన్ సాయం చేస్తున్న జోర్డాన్ సాలుసరి రాబడిలోని లోటు 75,00,000 పౌనుల విషయంలోను ఒక పరిష్కార మార్గాన్ని నాలుగు అరబ్ రాజ్యాలు యోచిస్తున్నవనీ కూడా ఈ వర్గాలవారు అన్నారు.

చెక్ ఆయుధాల చేరిక

ఇదే సమయంలో చెకొస్లోవాకియానుంచి ఈజిప్టుకు ఆయుధాలతో అలెగ్జాండ్రియాకు గత గురువారంనాడు ఒక ఓడ వచ్చింది.

అరబ్ రాజ్యాలకు కమ్యూనిస్టు దేశం నుంచి ఆయుధాలు అందడానికి యిదే మొదలు.

ఆయుధాల క్రయానికి ఈజిప్టు ప్రధాన నగరాలలో నిధుల సేకరణకు యత్నించిన సందర్భంలో నేటికి 747, 460 పౌండ్లు వసూలైనాయి.

ఈజిప్టుకు చైనానుంచి కూడా ఆయుధాలు?

కయిరో, అక్టోబర్ 22—ఈజిప్షియన్ నౌక "ఖేదీవ్ యిస్మాయిల్'' మంచి చైనీస్ కమ్యూనిస్టులుపంపిన తేలిక ఆయుధాలు దింపబడినవన్న వార్తలకు ఈజిప్షియన్ పత్రికలు నేడు ప్రాధాన్యమిచ్చి ప్రకటించినవి.

చైనీస్ రిపబ్లిక్ నుంచి ఈజిప్టుకు 100 టన్నుల ఆయుధాలు చేరినవని 'అల్ అహ్రాం' పత్రిక అన్నది.

ఈ విషయమై అధికారవర్గాలు ఏమీ వ్యాఖ్యానించకపోయినప్పటికీ పత్రికల వార్తలపై మొత్తంమీద గల కంట్రోల్ దృష్ట్యా ఈ వార్త నిరాధారమైనది కాకపోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

మధ్యప్రాచ్యానికి ఆయుధ సరఫరా

రష్యాతో సమంగా పాశ్చాత్య రాజ్యాలు పోటీ చెయ్యవట

పారిస్, అక్టోబర్ 22—మధ్యప్రాచ్యంలో అరబ్ రాజ్యాలకు ఆయుధాల సరఫరా ద్వారా రష్యా ప్రారంభించిన కొత్త ప్రచ్ఛన్న యుద్ధ 'రంగం' విషయంలో తీసుకోదగు ప్రతిచర్యలను గురించి జరుగురుగా యోచించేనిమిత్తం పాశ్చాత్య అగ్రరాజ్యత్రయ విదేశాంగ మంత్రులు రేపు ఇక్కడ సమావేశ మౌతున్నారు.

అరబ్ రాజ్యాలకు జరుగుతున్న ఈ ఆయుధాల సరఫరా ప్రభావం ఇజ్రాయల్-అరబ్ పరిస్థితిపై ఏ విధంగా ప్రసరించగలదన్న అంశాన్ని గురించే వీరు ముఖ్యంగా ఆందోళన పడుతున్నారు.

వచ్చేవారం జెనీవాలో నాలుగు అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రులు సమావేశమైనపుడు గత జులైలో 'శిఖరాగ్ర' చర్చల సందర్భంగా 'సహజీవన' సూత్రాన్ని బలపరచడంతో ఈ ఆయుధాల సరఫరాకు ఏవిధంగా సమన్వయం చెబుతారని సోవియెట్ విదేశాంగమంత్రి మిష్యూర్ మొలటాఫ్‌ను అడుగుతారు.

అరబ్ రాజ్యాలకు, ఇజ్రాయల్‌కు మధ్య ఆయుధాల సేకరణలో ఏర్పడనున్న పోటీని గురించి కూడా హెచ్చరిస్తారు.

ముఖ్యంగా ఫ్రెంచి విదేశాంగమంత్రి మిష్యూర్ పినే అరబ్ రాజ్యాలకు అందజేయబడే ఆయుధాలు ఫ్రెంచి ఉత్తరాఫ్రికాలోని విప్లవకారులకు లభించవచ్చుననే ఆందోళనను వెలిబుచ్చగలడని అనుకొంటున్నారు.

అయితే పాశ్చాత్యరాజ్యాలు రష్యాను మించి పాశ్చాత్యరాజ్యాలలో ఆయుధాలను సప్లయి చెయ్యబోవని, కమ్యూనిస్టు దేశాలు ఈజిప్టుకు చేస్తున్న ఆయుధాల సరఫరాకు సమానంగా ఇజ్రాయల్‌కు ఆయుధాలు ఇస్తామనే వాగ్దానం చెయ్యబోవనీ, ఆంగ్లో ఇరాకీ ఒడంబడిక షరతులకు అనుగుణంగా ఇరాక్‌కు బ్రిటన్ ఆయుధాలను సత్వరంగా సరఫరా చెయ్యగలదనీ యిక్కడి రాజకీయవర్గాలవారు భావిస్తున్నారు.

ఇండియాకు కెనడా విదేశ మంత్రి రాక

నవంబర్ మొదటివారంలో

అట్టావా, అక్టోబర్ 21—సింగపూర్‌లో కొలంబో ప్రణాళిక సమావేశం పూర్తి అయిన పిమ్మట స్వదేశానికి తిరిగివస్తూ కెనేడియన్ విదేశాంగ మంత్రి దారిలో ఇండియాలో రెండు వారాలపాటు ఆగగలడని నేడిక్కడ ప్రకటించబడింది.

ఆయన మొదట కలకత్తాకు వెళ్ళి, అక్కడ కొన్ని రోజులు గడిపి అక్కడనుంచి డార్జిలింగ్, కాలింపాంగ్, కాశీలను సందర్శిస్తాడు. ఢిల్లీలో నవంబర్ మూడవ తేదీనుంచి ఆరవ తేదీ వరకు వుండి ప్రధాని నెహ్రూతోను, ఇతర ప్రభుత్వ నాయకులతోను చర్చలు జరుపుతాడు.

ఇండియాపై బెల్జియం విపరీతపు ఆరోపణలు: శ్రీ ఏ. డి. మణి ఖండన

న్యూయార్క్, అక్టోబర్ 22—

"నేను బొంబాయి విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సెలర్‌గా వున్న కాలంలో అక్కడ చదువుకున్న 30 మంది ఆఫ్రికన్ విద్యార్థులలో ఒక్కరినుంచి కూడా తమపట్ల ఇతర విద్యార్థులు విచక్షణ చూపుతున్నారనే ఫిర్యాదును వినివుండలేదు'' అని ఆ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సెలర్ శ్రీ ఎన్. జె. వాడియా ప్రకటనను మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వ సంఘంలో ఇండియా ప్రతినిధి నేడు పేర్కొన్నాడు.

ఇండియాలో ఆఫ్రికన్ విద్యార్థులపట్ల జాతి విచక్షణ చూపబడుతున్నదని బెల్జియం ప్రతినిధి మిస్టర్ పియరీ రిక్మన్స్ నిన్నటి సమావేశంలో చేసిన ఆరోపణకు ఇండియా ప్రతినిధి శ్రీ ఏ. డి మణి సమాధాన మిచ్చిన సందర్భంలో బొంబాయి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సెలర్ ప్రకటనను పేర్కొన్నారు.

మిస్టర్ రిక్మన్స్ ఆ తర్వాత ఒక ప్రకటన చేస్తూ, ఇండియాలో ఆఫ్రికన్ విద్యార్థులు హింసించబడ్డారని తాను అనలేదనీ, ఆఫ్రికన్ విద్యార్థులు ఇండియాలో కొన్నివర్గాల విచక్షణ చూపడంవల్ల దారుణంగా బాధపడ్డారని మాత్రమే తాను అన్నానని విశదీకరించాడు.

"ఇండియాలో నాకు కనిపించనిది ఒక్కటే. జాతి, వర్ణవిచక్షణ'' అంటూ ఆఫ్రికన్ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు మిస్టర్ ఎన్. జోగన్ చేసిన ప్రకటనను కూడా ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

ఇండియాలో తాను ఆరు సంవత్సరాలుగా వున్నాననీ, ఇండియా ప్రభుత్వం తమకు చేసిన సహాయాన్ని నడుపాయలను ఎన్నటికీ మరువజాలననీ బొంబాయిలోని మిస్టర్ జోసెఫ్ గటగూట అనే ఆఫ్రికన్ విద్యార్థి మాటలను కూడా శ్రీ ఏ. డి. మణి ఉదహరించాడు.

నాగజాతి వారిపై విమర్శకు జవాబు

నిన్నటి ప్రసంగంలో మిస్టర్ రిక్మన్స్ నాగజాతివారి 'తలల వేట'ను గురించి చేసిన ఆరోపణలకు కూడా ఇండియా ప్రతినిధి జవాబిచ్చారు.

నాగజాతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో వారి సహకారంతో ఇండియా సాగిస్తున్న కృషిని వివరిస్తూ ఇండియా ప్రతినిధి తన ప్రక్కగా కూర్చుని వున్న ఖోంగ్మన్ సతిని ప్రతినిధులకు చూపుతూ "ఇండియా పార్లమెంటులో నాగజాతివారికి ప్రాతినిధ్యం వహిస్తున్న విదుషీమణి ఈమే" అని పరిచయం చెయ్యడంతో సభ్యులు విస్మితులైనారు.

ఇది జరిగిన పిమ్మట నాగజాతివారిపై ధర్మకర్తృత్వ సంఘంలో ఏ విమర్శలు జరుగలేదు.

"బహుశా కాంగోలోని పరిస్థితితో నాగజాతి ప్రాంతం పరిస్థితిని పోల్చాలనే మిస్టర్ రిక్మన్స్ అభిలషించి వుంటారు" అని శ్రీ ఏ. డి. మణి తన సమాధానాన్ని ముగించారు.

"ఫ్రాన్సు పరోక్షంలో విమర్శలు తగవు"

ధర్మకర్తృత్వ సంఘంలో ఫిలిప్పీన్స్ సమర్థన

న్యూయార్క్, అక్టోబర్ 21—ఫ్రెంచి ప్రతినిధివర్గం పరోక్షంలో ఉత్తరాఫ్రికాలోని తన భూభాగాలలో ఫ్రెంచిపాలన విషయమై చర్చించబూనడం యుక్తంకాదని ఫిలిప్పీన్స్ ప్రతినిధి నేడు మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వ సంఘ సమావేశంలో సూచించడంతో సిరియా, ఈజిప్టు, సౌదీఅరేబియాలు వెంటనే ఆక్షేపణ తెలియజేశాయి.

ఫ్రాన్సు సభకు గైర్ హాజరు కావడానికి తాము బాధ్యులముకామని, అయితే ఉత్తరాఫ్రికాలో స్వపరిపాలనాధికారంలోని వేర్వేరు ప్రాంతాలను గురించి చర్చించరాదనడం సబబు కానేరదనీ సిరియన్ ప్రతినిధి అన్నాడు.

ఫిలిప్పీన్స్ సహా ఏషియన్ ఆఫ్రికన్ దేశాలు ఆఫ్రికాలోను, ఆసియాలోను కలోనియలిజం ఉనికిని, భాషలు, సంస్కృతులు అణచివేయబడుతున్న విధానాన్ని లోగడ గుర్తించే వున్నవనీ కూడా సిరియన్ ప్రతినిధి అన్నాడు.

రష్యా ప్రధానితో బర్మా ప్రధాని చర్చలు

లండన్, అక్టోబరు 22—బర్మా ప్రధాని ఉను నేటి ఉదయం రష్యా ప్రధాని మార్షల్ బుల్గానిన్‌ను కలుసుకున్నాడని మాస్కో రేడియో ప్రకటించింది.

రష్యా ప్రధానిని కలుసుకున్న పిమ్మట బర్మా ప్రధాని క్రెమ్లిన్‌ను చూశాడు. బర్మా ప్రధానివెంట రష్యాలో పర్యటించనున్న బర్మా పత్రికా విలేకరులు నేడు మాస్కో చేరారు.

బర్మా ప్రధాని సతీ సమేతంగా గత రాత్రి "రోమియో అండ్ జూలియెట్'' బ్యాలెట్‌ను చూశారు. రష్యా ప్రధాని మార్షల్ బుల్గానిన్, విదేశాంగ మంత్రి మొలటాఫ్ మాలెంకోవ్‌లు కూడా వున్నారు.

న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న పారిశ్రామిక ప్రదర్శనలో శాంతికాలంలో అణుశక్తి ఉపయోగాలను ప్రదర్శించడానికి తను ఉద్దేశిస్తున్నట్టుగా అమెరికా ప్రభుత్వం వాణిజ్యశాఖ ప్రకటించింది.

పాకిస్తాన్‌లో సమైక్య ప్రతిపక్షం

నిర్మాణ యత్నం

పెషావర్, అక్టోబర్ 23—సరిహద్దు రాష్ట్రం అవామీలీగ్ అధ్యక్షుడు మంకీషరీఫ్ పీర్ సాహెబ్ పాకిస్తాన్ అవామీలీగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢాకా వెళ్ళాడు.

ఈ సమావేశంలో పాల్గొనడానికి ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ కూడా వెళ్ళవలసివుందిగాని ఆయన ఇక్కడ చాలా సమావేశాలలో పాల్గొనవలసి వున్నందున ఆగిపోయాడు.

అవామీలీగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడమేగాక తూర్పు పాకిస్తాన్ అవామీలీగ్ నాయకుడు భషానీతో సమైక్య ప్రతిపక్ష నిర్మాణం గావించి మంకీషరీఫ్ చర్చలు జరపగలడని తెలుస్తున్నది.

పాకిస్తాన్ గవర్నర్ జనరల్ ఇస్కిందర్ మీర్జా పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం రాజధాని లాహోర్ వచ్చి, వరద పీడిత ప్రాంతాలకు వెళ్ళి సంభవించిన నష్టాన్ని పరిశీలించి వచ్చాడు.

కృష్ణజాజూ కాలధర్మం

గాంధీజీ సన్నిహితుడు

జైపూర్, అక్టోబర్ 23—మహాత్మా గాంధీజీ సన్నిహితుడు అయిన శ్రీ కృష్ణదాస్ జాజూ గత రాత్రి ఒంటిగంటన్నరకు స్వామి మాన్‌సింగ్ జనరల్ ఆసుపత్రిలో మరణించారు.

గత అక్టోబర్ 14 వ తేదీన వరిబీజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి రోజురోజుకు బాగా కులాసాగానే వుంటున్నారు. ఇలా వుండగానే గత రాత్రి ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు.

శ్రీ జాజూ మరణవార్తను వినగానే రాజస్థాన్ వాణిజ్యమంత్రి భోగిలాల్ పాండ్య ఆసుపత్రికి వెళ్ళారు.

ఫ్రెంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న నీకరాసో విమానాలకంపెనీ నిర్మించిన "వల్చర్" బాంబర్‌ను భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రతినిధివర్గం పరిశీలిస్తున్నదని తెలుస్తున్నది.



ఆస్తి అమ్మకము

నంద్యాలలో రైల్వేస్టేషను రోడ్డుమీద, రైల్వేస్టేషను స్కూళ్లు వగైరాలకు అతి సమీపంగా, బొట్ హౌసులతో నెలకు రు. 120/-లు అద్దెవచ్చే మంచి బిల్డింగు అమ్మకానికి దొరకును. కావలసినవారు పో. బా. నం. 24, జి. పి. ఓ. మద్రాసు-1 అడ్రెసుకు వ్రాయవచ్చును.



స్థాపితము: 1920 సం॥ రం.

సమస్త చర్మవ్యాధులకు, తెలుపు మచ్చలు బొల్లి వగైరాలకు చికిత్సా నిపుణులు. కేట్లాగు, సలహా ఉచితము.

రెడ్డి & కో, (రిజిస్టర్డు)

గోపాలపురం, తూ. గో. జిల్లా.

(వయా) రజుకు.



ఇండియాకు బ్రిటిషువారి ప్రయివేట్ పెట్టుబడులు

ధారాళంగా రాగలవని మంత్రుల హామీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 22—

ఇండియాకు బ్రిటిష్ పెట్టుబడి అవసరమై, మంచి అవకాశాలను అది ఇవ్వగల పక్షంలో తప్పక బ్రిటిష్ పెట్టుబడి లభించగలదని బ్రిటిష్ ప్రభుత్వం కామన్‌వెల్త్ సంబంధాల శాఖామంత్రి లార్డ్ హోమ్ నేడిక్కడ అన్నాడు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ ఆధ్వర్యాన జరిగిన సభలో ప్రసంగిస్తూ ఇండియా అభివృద్ధికి జరుగుతున్న ఈ మహా ప్రయత్నంలో బ్రిటిష్ పెట్టుబడిని వెచ్చించి, తాము కూడా పాలు పంచుకొనడం కంటె బ్రిటిష్‌వారు కోరగలిగింది మరొకటి వుండదని కూడా ఆయన అన్నాడు. ప్రశ్నలకు సమాధానమిస్తూ లార్డ్‌హోమ్ ఉత్తర అట్లాంటిక్ రక్షణ ఒడంబడికను బలపరిచాడు.

పెట్టుబడి కొరతగా వున్నప్పుడు, ప్రపంచమంతా పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, పెట్టుబడిదారులకు ఆసక్తి కలిగించగల షరతులు చూపించాలని చెబుతూ అయితే బ్రిటిష్ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి దాని మీద వెంటనే లాభం తీసికొని పోవాలని చూడరని అన్నాడు.

ఏ దేశంలో అయితే పెట్టుబడి పెట్టగలరో ఆ దేశంలో తను కూడా స్థిరంగా ఒకటైపోయి, దానితోపాటు తాను కూడా కష్టపడుతూ ఆ దేశంతోపాటుగానే దాని అభివృద్ధిలో పాలుపంచుకొనడమే బ్రిటిషు పెట్టుబడిదారుని విధానమని కూడా ఆయన పేర్కొన్నాడు. అక్కలలో బ్రిటన్, ఇండియాల, తదితరకామన్‌వెల్త్‌రాజ్యాలసామ్యాన్ని ప్రస్తావించి ప్రపంచ రాజకీయ రంగంలో ఇండియా ప్రాబల్యాభివృద్ధిని బ్రిటన్ కంటె హర్షించగలవారెవరూ లేరన్నాడు. ప్రపంచం ఉద్రిక్తతను తగ్గించడానికి పండిట్ నెహ్రూ కృషిని బ్రిటిష్‌వారివలె గౌరవిస్తున్న వారెవ్వరూ లేరు అని కూడా ఆయన అన్నాడు.

బలసంపన్నతను పెంపొందించుకొని, రాజీకి సిద్ధపడే విధానం ఫలిస్తున్నదని వివరిస్తూ కొద్దికాలం ప్రపంచ సంగ్రామానికి అంకురార్పణాలు కాగలవని తోచిన సమస్యలపై ఇప్పుడు ఒడంబడికలో జరుగుతూ వుండడమే దీనికి నిదర్శన మన్నాడు.

లార్డ్ రీడింగ్ వైఖరి

నేటి రాత్రి జరిగిన పత్రికా విలేకరుల గోష్టిలో ప్రసంగిస్తూ ఇండియా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను స్థాపించుకుంటున్నప్పటికీ, బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు ప్రయివేట్ పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా అవకాశం కలదని లార్డ్ రీడింగ్ అన్నాడు.

కొలంబో సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్తున్న లార్డు రీడింగ్ ఇక్కడ ఆగినపుడు పత్రికా విలేకరులను కలుసుకున్నాడు.

అయితే బ్రిటిష్ పెట్టుబడిదారులకు ఇండియా హామీనివ్వనిదే వారు పెట్టుబడి పెట్టరనికూడా హెచ్చరించారు.

సింగపూర్ సభలో మాట్లాడుతూ ఇండియా ద్వితీయ ప్రణాళికకు విదేశాల పెట్టుబడి కావలెనని మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా చేసిన విజ్ఞప్తిని ప్రస్తావించి గురుతరమైన ఇండియా ద్వితీయ ప్రణాళికను శ్రీ నందా చక్కగా వివరించారన్నాడు.

అయినప్పటికీ ఇండియాకు నిల్వవున్న స్టెర్లింగ్‌లను ఇచ్చివేసి, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలో తన కోటా పెట్టుబడిని ఇవ్వడం కంటె అదనంగా ఇండియాకు బ్రిటిష్ ప్రభుత్వం ధనరూపేణా చేయగల సహాయం లేదన్నాడు. అయితే ప్రయివేట్ పారిశ్రామికులు పెట్టుబడి పెట్టడానికి చాలా అవకాశం వున్నదనీ కూడా ఆయన పేర్కొన్నాడు.

కెనడా విదేశాంగ మంత్రి

అట్టావా, అక్టోబర్ 21—కెనడా విదేశాంగ మంత్రి పియర్సన్ సింగపూర్‌లో జరుగుతున్న కొలంబో రాజ్యాల సమావేశం నుంచి స్వదేశానికి తిరిగివెళ్తూ రెండు వారాలు ఇండియాలో ఆగగలడని నేడు ఆస్ట్రేలియా విదేశాంగశాఖ ప్రకటించింది.

వచ్చే సోమవారంనాడు కలకత్తా చేరి డార్జిలింగ్, కాలింపాంగ్ కాశీలను చూచి, నవంబరు 3 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ఢిల్లీలోవుండి ప్రధాని నెహ్రూతోను ఇతర భారతీయ నాయకులతోను చర్చలు సాగించగలడు.

చైనా సాంస్కృతిక రాయబార వర్గం

డిసెంబర్‌లో ఇండియా ఆగమనం

న్యూఢిల్లీ, అక్టోబర్ 22—వచ్చే డిసెంబర్‌లో పదిమంది సభ్యులతో చైనా సాంస్కృతిక రాయబార వర్గం ఒకటి ఇండియాకు రానున్నది. ఇండియా, చైనా సుహృద్భావ సంఘం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ రాయబార వర్గం రానున్నది. ఈ రాయబార సభ్యులు ఇండియాలో ఒక నెల రోజులు వుంటారు.

కెనేడియన్ ఎటామిక్ రియాక్టర్

బొంబాయిలో స్థాపించబడగలదట

సింగపూర్, అక్టోబర్ 22—ఇండియాకు కెనడా కానుకగా యిస్తున్న ఎటామిక్ రియాక్టర్ బొంబాయిలో వుంచబడగలదనీ, విదేశాలలో శిక్షణ పొందిన భారతీయ వైజ్ఞానికులు దానిని నడుపుతారనీ ముఖ్యంగా అది వైద్య వ్యవసాయాది రంగాలలో పరిశోధనలకు, శిక్షణలకు మాత్రమే వినియోగించబడగలదనీ ఇండియా ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడు అన్నారు.

ఇండియా ప్రతినిధి వర్గానికి ప్రత్యామ్నాయంగా నాయకత్వం వహిస్తున్న శ్రీ బి. ఆర్. భగత్ నిన్న కొలంబో ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘంలో ప్రసంగిస్తూ అణుశక్తి శాంతికాలపు వినియోగం విషయంలో తాను తెలుసుకోగల దోగట్టాను పూర్తిగా ముగిలిన కొలంబో ప్రణాళిక దేశాలకు ఇండియా ఉచితంగా సమకూర్చగలదని అన్నారు.

అమెరికా వాగ్దానానికి ఆమోదం

ఆసియాలో ఒక అణుశక్తి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమెరికా చేసిన వాగ్దానాన్ని ఆమోదించడానికి కొలంబో ప్రణాళిక దేశాల సంప్రతింపుల సంఘం నిర్ణయించు కొన్నదని అయితే అది ఎక్కడ స్థాపించబడాలి, ఎంత ప్రప్పుం కావాలి అనే విషయాలు ఇంకా చర్చించబడలేదని సింగపూర్ సభకు బ్రిటిష్ ప్రతినిధి వర్గ నాయకుడుగా వచ్చిన రీడింగ్ ప్రభువు అన్నాడు.

స్క్వేర్ వర్డు డి-49

హ్యాండ్ డెలివరీ పెట్టెలలో వేయడానికి తుది గడువు

1955 అక్టోబరు 27 వ తేదీ

గురువారం సా. 4 గం. ల వరకున్ను.

పోస్టులో వేయబడిన ఎంట్రీలు చేరడానికి తుది గడువు

1955 అక్టోబరు 29 వ తేదీ

శనివారము సా. 6 గం. ల వరకున్ను పొడిగింపబడింది.



పొదలకూరు జాతీయ విస్తరణ కేంద్రం భవనాలకు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు 15 వ తేదీన శంకుస్థాపనోత్సవం జరిపారు



గిద్దలూరు జాతీయవిస్తరణ కేంద్రం ఆధ్వర్యాన దిగువమెట్టలో జరిగిన గ్రామనాయకుల శిక్షణకేంద్రానికి శాసనసభ్యులు శ్రీ పిడతల రంగారెడ్డిగారు ప్రారంభోత్సవం జరిపినప్పటి ఫొటో



హైదరాబాద్‌లో 19 వ ఆంధ్ర నాటక కళాపరిషత్తు సమావేశం ప్రారంభమైంది సభికులకు స్వాగతం చెబుతున్న మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారు





మొదటిచిత్రం : నాటక కళాపరిషత్తు అధ్యక్షులు ఉయ్యూరు కుమారరాజా శ్రీ మేకా రంగయ్యప్పారావుగారు ఉపన్యసించినప్పటి ఫొటో

రెండవ చిత్రం పరిషత్తు సభలకు ప్రారంభోత్సవం జరుపుతున్న శ్రీ బందా కనకలింగేశ్వరరావు

శిక్షణపొందిన నర్సుల అసోసియేషన్ ఆంధ్రశాఖకు గవర్నర్ శ్రీ త్రివేది ప్రారంభోత్సవం జరిపారు



కిసాన్ స్పెషల్‌లో ఉత్తరాదిన పర్యటిస్తున్న ఆంధ్ర రైతాంగం నాంగలి డామ్‌ను చూడ్డానికి టన్నెల్‌గుండా వెళ్ళినప్పటి ఫొటో



ఆంధ్ర వ్యాయామ కళాశాలను ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు సందర్శించినపుడు కాలేజి పరిపాలన వర్గం, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఆయనతో కలిసి తీయించుకున్న ఫొటో



నర్సుల అసోసియేషన్ మహాసభకు హాజరైన ప్రేక్షకులలో కొందరు

నవరాత్రి ఉత్సవాలపై నిషేధం

తాడిపత్రిలో 144 వ సెక్షన్

తాడిపత్రి, అక్టోబర్ 20.— ఈ గ్రామములోని కన్యకాపరమేశ్వరి దేవాలయములో నవరాత్రి పూజలు ఆర్యవైశ్య యువజన సంఘ యాజమాన్యాన తొమ్మిది సంవత్సరాల నుం జరుపుతున్నారు.

ఈ మధ్య దేవాలయ ట్రస్టీలలో భేదాభిప్రాయం పొడసూపి ఉభయ పార్టీదారు అనంతపురం హిందూ ధర్మాదాయాల అసిస్టెంటు కమీషనరు వరకు వెళ్ళినారు. అందుపై అసిస్టెంటు కమీషనర్ కన్యకాపరమేశ్వరి నవరాత్రి పూజలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జరుపు లాగున ఉత్తరువు యిచ్చినారట.

ఆ ఉత్తరువులపై మెజారిటీ పార్టీవా అనాదిగా ఆర్యవైశ్యసభ్యులచే జరుపుచున్న ఉత్సవాలు మనపూర్వాచారానికి విరుద్ధం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జరుపుట మెజారిటీపార్టీ అవమానపరచినట్లు అగునని జిల్లా పోలీ అధికారులకు తమ నిరసన తెలియజేశారు. అందుపై 16 వ తేదీని తాలూకా మేజస్ట్రేట్ శ్రీ రామలింగారెడ్డి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ట్రస్టీలతో పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తోను మాట్లాడి ఉభయపార్టీ దారులు రాజీపడి నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనవచ్చునన్నారు. ఆ పని జరగనందున శాంతిభద్రతలను కాపాడు ముఖ్యమని 16వ తేదీనుంచి 12 రోజులకన్యకాపరమేశ్వరి దేవాలయ ఉత్సవాలు జరుపుకొనకూడదని 144 వ సెక్షన్ అమలు పరుస్తు ఉత్తరువు చేశారు.

ఈ సందర్భంలో స్థానిక శాసన సభ్యు శ్రీ చల్లా సుబ్బరాయుడుగారు కొందరు మార్వాడి ప్రముఖులు చేసిన రాజీ ప్రయత్నం విఫలమైంది. నవరాత్రిఉత్సవాలు విలిపి నందులకు జైన్ మత గురువు ఢిల్లీనివాసి శ్రీరంగ విజయాజీగారు 16 వ తేదీ నుంచి ఉపవాసం చేస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు ఉభయ పార్టీలు రాజీపడి నవరాత్రి ఉత్సవాలు జరపవలసిందిగా నినాదాలు చేస్తున్నారు.

కన్యకాపరమేశ్వరి దేవాలయంవద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు.

ఏజెన్సీ అభివృద్ధికి ప్రభుత్వ నిశ్చయం

మంత్రి శ్రీ చంద్రమౌళిగారి హామీ

దుమ్ముగూడెం, అక్టోబర్ 20.— రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు గ్రామానికి 15 వ తేదీని శ్రీ కోడూరి కృష్ణారావుగారి "ఉమాశంకర్" లాంచిలో వచ్చారు. దుమ్ముగూడెం గ్రామప్రజలు గోదావరి కాలువ ఒడ్డుకు వచ్చి మంత్రి లాంచీ దిగగానే ఆయనకు పుష్పమాల వేశారు.

దుమ్ముగూడెంకు రెండుమైళ్ళ దూరంలో వున్న గంగోలు చెరువును మరమ్మతు చేయించమని, గ్రామానికి హైస్కూలు, ఆసుపత్రి కావలెనని వెనుకబడ్డ ఏజెన్సీ ప్రజలకు ప్రభుత్వం సహాయం చేయవలెనని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఏజెన్సీ ప్రజలకు మొట్టమొదట సౌకర్యాలు చేకూర్చడానికి ప్రభుత్వం సంకల్పించిందని శ్రీ చంద్రమౌళిగారు హామీయిచ్చారు.

మంత్రి 14 వ తేదీని పోలవరం నుంచి గోదావరి మీదుగా "పి. డబ్ల్యు. డి." స్టీమర్ "విక్టోరియా"లో భద్రాచలం వెళ్ళారు. తోవలో కూనవరంకు 4 మైళ్ళ దూరంలో వున్న రామగిరి దేవాలయాన్ని సందర్శించారు. భద్రాచలం నుంచి అక్టోబర్ 15 వ తేదీని మైళ్ళ దూరంలో ఉన్న పర్ణశాలకు వెళ్ళారు. "విక్టోరియా" స్టీమరుతోకూడా 'ఉమా శంకర్' లాంచి ప్రయాణం చేసినది. మంత్రికి ఆతని బృందానికి శ్రీకోడూరి కృష్ణారావుగారు ఆతిథ్యమిచ్చారు.



The steadily mounting circulation of LOKASATTA reflects the increased attention given to its authoritative pages by the readers who count.

The only Marathi newspaper employing latest & upto date methods of printing with a fleet of Mono Type Keyboard composing casters & High Speed Rotary Press capable of printing in colours.

The many leading National advertisers who regularly release their sales message through this unique morning daily, benefit from this increased readership & prestige.

The contract Rate of Rs. 8/- per col. inch works out @ as 2 ps 5 per 1,000 copies.

LOKASATTA

LARGEST CIRCULATED MARATHI DAILY NEWSPAPER

Enquiries to THE ADVERTISEMENT MANAGER LOKASATTA POST BOX 867, G.P.O. BOMBAY

ఆంధ్రప్రభ

సచిత్ర వార పత్రిక

దసరా సంచిక

ఇందులో

★ నా స్వప్నము : కవిత, —శ్రీ వార్ధి వెంకటేశ్వరశాస్త్రి
★ గమ్యస్థానం, కథ : —శ్రీ డి. రామలింగం
★ పితృపక్షంలో పిల్లల పండుగ : వ్యాసం : —శ్రీ ముట్నూరి సంగమేశం
★ రాగోదయం : కథ : "ఉమాదేవి"
★ ఢిల్లీ దర్బార్ : వ్యాసం : ప్రమదావనం
★ పెదవాళ్లు : వ్యాసం : —శ్రీమతి ఎస్. స్నేహలత
★ మా పండుగ : కథ : (బాలప్రభ) —శ్రీ కె. వి. సుబ్బారావు
★ రజనీనాగ చరితం (సీరియల్)
★ పన్నీ కపూర్ పెళ్ళి విందు : (చిత్రపథ)

ఇంకా ప్రత్యేక వర్ణచిత్రాలు, వ్యాసాలు, దసరా పద్యాలు, సంకల్ప వికల్పాలు సీరియల్, బాలప్రభ గేయాలు, బాలవినోదాలు, గొలుసుకట్టు, దూరపు కొండలు వగైరా.

64 పేజీలు ★ ★ 4 అణాలు

"ప్రజల శ్రమదానంతో అభివృద్ధి వేగంగా సాధించవచ్చు"

మంత్రి శ్రీ చంద్రమౌళిగారి సూచన

భద్రాచలం, అక్టోబర్ 21 — వంచవర్ష ప్రణాళిక సంపూర్ణంగా జయప్రదం కావడానికి గాను ప్రజలు అధిక సమ్ముల రూపంలో భారం వహించవలసిందిగా రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు యిటీవల యిక్కడ తనకు సమర్పింపబడిన అనేక మెమొరాండములకు సమాధాన మిస్తూ చెప్పారు.

ప్రజలు శ్రమదానం చేసి తోడ్పడ్డానికి సిద్ధపడే పక్షంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఇతోధిక వేగంతో అమలుజరగడానికి వీలుకలుగగలదని మంత్రి సూచించారు.

స్థానిక హైస్కూలు ఉపాధ్యాయులు నిజాయితీకి కట్టుబడి తమ వృత్తిని నిర్వహించవలసిందిగా కోరారు. ఉపాధ్యాయులు పరస్పరమ్ము కలహించుకుంటూ, విద్యా ప్రమాణాన్ని కుంటుపరచే పక్షంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పరిస్థితులను చక్కపెట్టగలన్నారు.

ఇక్కడివారు కష్టపడి పనిచేసి ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకొనవలసిందిగా కోరుతూ యిచ్చారు.

ప్రాచీన సంస్కృతి పునరుద్ధరణ

అందరు ఉత్సాహంతో తోడ్పడాలని మంత్రి శ్రీ చంద్రమౌళిగారి ప్రబోధం

భద్రాచలం, అక్టోబర్ 20 — ఇటీవల దేవాలయాల శాఖామంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు భద్రాచలంలోని శ్రీరామదేవాలయంలో శ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రిగారి హరికథా కాలక్షేపంలో పాల్గొని, అనంతరం సభ్యులతో ఇలా అన్నారు:

"లోగడ యిప్పటికి 30 మైళ్ళుగల చెర్ల గ్రామంలో చాలాసార్లు శ్రీరాముని దర్శనం చేసుకున్నాను. కాని, నేడు ఆంధ్ర రెవిన్యూ మంత్రిగా దేవాలయాల మంత్రిగా వచ్చాను. భద్రాచల దేవాలయం మన వేదాలు ఘోషిస్తున్నట్లు విశ్వకళ్యాణ లక్ష్యానికి అనుగుణంగా జాతివిచక్షణ లేకుండా నిర్వహింపబడాలి. హిందువులచేత మహమ్మదీయులచేత సమానంగా ఆదరింపబడుతున్న శ్రీరామచంద్రుని ఆలయం యిక్కడ వుండడం మన అదృష్టం. మన రాష్ట్రానికే కాక యావద్భారతావని యందు కూడా ఈ ఆలయంపట్ల గొప్ప పూజ్యభావంగలదు. ఈ ఆలయం కొన్ని శతాబ్దాలుగా మహమ్మదీయుల నిర్వహణ క్రింద వుండడం గర్వించతగ్గ విషయం.

"దేవాలయం నిర్వహణ సమస్య విశాలాంధ్ర వచ్చే వరకు ఆగవలసినది. మన మందరం ఆంధ్రులమే వారు పరిపాలించినా మనం నిర్వహించినా ఒక్కటే. ఇట్టి ప్రాచీన మగు దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యాలు ఎక్కువగా కలుగచెయ్యాలి, అందులకు ఉభయ రాష్ట్రాలు కృషి చేయవలెనని ఆశిస్తున్నాను. ప్రాచీన సంస్కృతిని పునరుద్ధరించడం మిక్కిలి ముఖ్యం. అందుకు గాను మీ రందరు ఉత్సాహంతో తోడ్పడాలి."

అనంతరం మంత్రి, తదితరులు శ్రీ కరిపేటి-జనార్దనం గారిచే జరుపబడిన విందునందు పాల్గొన్నారు.

(8 వ కాలం తరువాయి)

సరుకునే కొనవలసిందిగా భారతప్రభుత్వం ఉత్తర్వు చేసింది. ఇంతవరకు ప్రమాణనిర్ణయ సంస్థవారు ప్రకటించిన 400 రకాల ప్రమాణాలను ఈ విధంగా నిర్ణయించడం, భారతప్రభుత్వశాఖలకు వివిధ మంత్రిత్వశాఖలు వాటిని ఆమోదింపడం జరిగింది. రాష్ట్రప్రభుత్వానూ అయా ప్రజా సంస్థనూకూడా ఈ విషయంలో ఇండియా ప్రభుత్వం పెట్టిన వరవడినే అనుసరించ వలసెందిగా కోరడమైంది నిర్దిష్ట ప్రమాణాలనుఅనుసరించే వస్తూత్పత్తి సాగిస్తున్న అనేకమందిభారతీయ పారిశ్రామికులు, కొనుగోలు దార్లకు తమ సరుకు ప్రామాణికమైనదని తెలియ జెయ్యడం ఎల్లాగా? అని అతురపడతూ వచ్చారు. వీరి కోరిక తీర్చడం కోసం ఇండియా ప్రభుత్వం 1952 వ సంవత్సరపు భారతీయ ప్రమాణ నిర్ణయ సంస్థ ముద్రల చట్టం అమలు జరిపింది. ఈ చట్టం ప్రకారం, భారతీయ ప్రమాణ నిర్ణయ సంస్థ వారు. విస్తృత ప్రమాణాలను అనుసరించి తయారు చేయబడే వివిధ రకాల వస్తువులపై వేర్వేరు ముద్రలను ఉపయోగించుకోవడానికి అయా సంస్థలకు లైసెన్సులు మంజూరు చేయవచ్చును. ఈ చట్టం క్రింద 1955 మార్చిలో నియమ నిబంధనలు జారీ చేయబడ్డాయి. 1955 ఆగస్టు 15 వ తేదీన తిరువాన్కూరు-కొచిన్ రాష్ట్రంలోని అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి ఈ విధంగా ఈ చట్టం కింద ముద్రలను ఉపయోగించుకోవడానికి ప్రథమ పర్యాయంగా లైసెన్సు మంజూరు చేయబడింది. అనేక ఇతర ఫ్యాక్టరీల దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.

ఉత్పత్తిదారుల బాధ్యత

చట్టం కింద జారీచేయబడిన నియమ నిబంధనలు, ఫ్యాక్టరీలకు లైసెన్సులు మంజూరు చేయడంలోనూ, ఫ్యాక్టరీలను తనిఖీ చేయడంలోనూ అనుసరించవలసిన పద్ధతులను నిర్దేశిస్తున్నాయి. ప్రమాణ నిర్ణయ సంస్థవారు అయా ఫ్యాక్టరీలు సవ్యంగా నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించి వస్తూత్పత్తి చేస్తున్నదీ లేనిదీ, మధ్య మధ్య తనిఖీ చేస్తూ ఉంటారు అయితే ఆ నియమ నిబంధనలను ఎదతెగకుండా అనుసరించవలసిన బాధ్యత ప్రధానంగా ఉత్పత్తిదారులదే అవుతుంది ప్రమాణాలు సవ్యంగా అనుసరింపబడుతున్న సందర్భాలలో ఇన్స్పెక్టరు ఫ్యాక్టరీలను తనిఖీ చేయబోయే ముందు,తగినంత నోటీసు యిస్తూ ఉంటారు.

విశాలాంధ్ర సమస్యకు పరిష్కారం

ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని శ్రీ అశోక మెహతా సూచన

రాజమండ్రి, అక్టోబరు 21 — అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ అశోక మెహతా నిన్న ఉదయం మెయిలులో ఇక్కడికి వచ్చారు.

ఆయన వెంట ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ కొత్తా జనార్దనరావు గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ భూపతి కోటీశ్వరరావుగారు, శ్రీ వి. ఎల్. సుందరరావుగారు వున్నారు. గోదావరి స్టేషనులో వారికి తూర్పు గోదావరిజిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీ చైర్మన్ శ్రీ జి. ఎస్. కృష్ణ, కార్యదర్శి ఆరుమిల్లి విశ్వేశ్వరరావు, పట్టణ పార్టీ కార్యదర్శి శ్రీ అల్లాడ అయ్యన్న గార్లు, అనేకమంది ఇతర పార్టీ వర్కర్లు స్వాగతమిచ్చారు.

అనంతరం శ్రీ అశోక మెహతా ఇచటికి 15 మైళ్ళ దూరంలో ఉన్న అనపర్తి గ్రామం వెళ్ళారు. అక్కడ శ్రీ రామకృష్ణ టాకీసులో వారి రాక సందర్భంలో బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. స్థానిక ప్రజా-సోషలిస్టుపార్టీ తరఫున శ్రీయుతులు ఎస్. సి. ఫైచ్. వెంకటాచారి, ఎం. సత్యనారాయణ శర్మగార్లు శ్రీ అశోక మెహతా, కొత జనార్దనరావుగార్లకు స్వాగతమిచ్చారు.

శ్రీ అశోక మెహతా తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"ఉత్పత్తి ఏ పెట్టుబడిదార్లను పెంచటానికో కాక తమకూ అవసరమే అనే విశ్వాసం కార్మికులలో పాదుకొలిపితే ఉత్పత్తి ద్విగుణీకృతంగా పెరుగుతుంది. ఉత్పత్తి నాణ్యం కూడా పెరుగుతుంది. ప్రతిగ్రామాన్ని ఒక కేంద్రంగా పెట్టి ఆ గ్రామ ముఖ్యావసరమైన వస్తువులను సాధ్యమైనంతవరకు అక్కడే ఉత్పత్తి చేయటానికి ప్రయత్నించటం మంచిది."

ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యక్రమం వివిధ రంగాలలో ఎలా ఉంటుందో ఆయన వివరించారు.

శ్రీ ఏకాటి శేషగిరిరావుగారు వందన సమర్పణ గావించారు.

శ్రీ అశోక మెహతా తన అనుచరులతో రాజమండ్రికి తిరిగివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా పార్టీ చైర్మన్ శ్రీ జి. ఎస్. కృష్ణగారి యింట్లో పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో పాల్గొన్నారు.

వివిధ విలేకరులు ప్రశ్నించిన సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్ర సమస్యలపైన, గోవా విషయంపై తమ పార్టీ నిర్ణయాలను గురించి చెప్పారు, శ్రీ అశోకమెహతా గౌరవార్థం తేనేటి విందు అక్కడ చెయ్యబడింది.

బహిరంగ సభ

సర్వాత దాంగే మైదానంలో బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది. సభకు శ్రీ డి. ఎస్. కృష్ణ అధ్యక్షత వహించారు. సభలో రాజమండ్రిలోని వివిధ కార్మిక సంఘాలతరఫున గవర్నమెంటు ఆర్ట్సుకాలేజీ విద్యార్థుల తరఫున శ్రీ అశోక మెహతాకు పూలమాలలు వేశారు.

శ్రీ అశోక మెహతా క్రింది విధంగా ఉపన్యసించారు:

"ఫజల్ ఆలీ కమిషన్ నివేదికనుగురించి వాదోపవాదాలు మనం వింటున్నాము. ఇటు విశాలాంధ్ర అయినా, అటు బృహన్మహారాష్ట్రం అయినా, ఉత్తరప్రదేశ్ అయినా ఒకేభాష మాట్లాడుకునేవారు, ఒకేరాష్ట్రంలో ఉండాలా, రెండు రాష్ట్రాల ఏర్పాటు చెయ్యవచ్చునా అనే విషయం ఏ నాయకుడు, ఏ మంత్రి ఏం చెబుతున్నాడని కాక జనసామాన్యం ఈ విషయమై ఏమి అభిప్రాయపడుతున్నది అని తెలుసుకొని నిర్ణయం చెయ్యాలి. రాబోయే 25 సంవత్సరాలలో జరగబోయే బ్రహ్మాండమైన పారిశ్రామిక, ఇరిగేషన్ కార్యక్రమాలతో భారతదేశం ఎంతగానో అభివృద్ధి పొందగలదు. దేశం అప్పుడు భాషా ప్రయుక్తంగా వుండిపోదు. ఒక్కొక్క భారీపరిశ్రమ నెలకొల్పబడిందంటే దేశంలో మూలమూలల వున్న శక్తిమంతులు, తెలివైనవారు అక్కడ చేరుతారు. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో కూడా. ఆందరమూ భారతీయుల మనే భావంతో జాతీయ భాష అయిన హిందీని కూడా మనం భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి. భారత దేశమంతటికీ ఒక భాష వుండటం చాలా అవసరం.

"రెండవ పంచవర్ష ప్రణాళికకు నాలుగు వేల మూడువందల కోట్ల రూపాయలు కావాలి. అంటే రెండువందల సంవత్సరాలపాటు ఆంధ్రరాష్ట్రానికి వచ్చే రెవిన్యూ అన్నమాట. అంత డబ్బువుంటే అయిదేళ్ళలో ఆ ప్రణాళికను అమలుపరిస్తే అది సంపూర్ణంగా కార్యరూపం ధరించేనాటికి భారతదేశంలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రెండు వేల రూపాయల ఆదాయం వుంటుంది. కాని, దానిని అమలు జరపటానికి అంత డబ్బేది? సగమైనా సంపాదించగలమో, సంపాదించలేమోనని ప్రభుత్వంతలపోస్తోంది. అందువల్ల ఐదు సంవత్సరాలలో సాధించదలుచుకున్నది ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలలోగాని సాధించలేము.

"ఈ దేశంలో పంచి ఆనాయమిచ్చే ఇన్సూరెన్సు, బ్యాంకు వగైరా వ్యాపారాదులను ప్రభుత్వమే నడిపటం ద్వారా భారీ వనిసుల నుంచి నిర్బంధ ఋణాల ద్వారానూ ప్రభుత్వం కావలసిన ధన సేకరణ చేసి నిర్ణీతకాలంలోనే దానిని అమలు పరచవచ్చు. కాని, న్యాయంగా యివ్వవలసిన పన్నులను ఎగవేసేవారినే ఏమీ చెయ్యలేని ప్రభుత్వం ఈ విషయంలో ధనికులతో నిర్మొగమాటంగా ఉండగలదా?

భూసేన ఆవశ్యకత

"ఈ దేశంలో తొమ్మిదికోట్ల ఎకరాల బంజరు భూమిని సాగులోకి తేవటానికి ఏది లక్షలమంది భూసైన్యాన్ని నిర్మించటంద్వారా నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు. ఉత్పత్తి చాలా అధికం చేసుకోవచ్చు. అన్నింటికంటె ముఖ్యమైనదేమంటే, ఈ దేశంలో కార్మికులు,

తలుపూరులో మైకా కార్మికులకు ఆసుపత్రి, స్కూలు భవనాలు

శ్రీ సంజీవప్పగారి ఔదార్యానికి ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి ప్రశంస

గూడూరు, అక్టోబర్ 22 — శ్రీ వేలూరు సంజీవప్ప నాయుడుగారు (మైకాగని యజమాని) రు. 50,000 లు, తలుపూరు మైకా గనుల కేంద్రంలో తమపేరిట ఆస్పత్రిభవనం, తమ తండ్రి కీర్తిశేషులైన శ్రీ వేలూరు రామకృష్ణనాయుడుగారిపేరిట స్కూలు భవనాలు కట్టించడానికి యిచ్చారు. మైకా మైన్స్ లేబర్ వెల్‌ఫేర్ ఫండు అడ్వయిజరీ కమిటీ (ఆంధ్ర) వారిచే భవనాలు నిర్మింపబడినవి. సదరు భవనాలకు ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిచే ప్రారంభోత్సవం చెయ్యబడింది.

ఈ సందర్భంలో ఏర్పాటుచేయబడిన మహాసభకు శ్రీ పెళ్లేటి గోపాలకృష్ణారెడ్డి (యం. యల్. ఏ.) గారు అధ్యక్షత వహించారు.

జిల్లా ప్రముఖులు శ్రీయుతులు ఈపూరు బలరామరెడ్డి, వేమారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, దేగా రామిరెడ్డిగార్లు, ప్రముఖ మైకాగని యజమాన్లు, జిల్లా అధికారులు చాలామంది సభకు వచ్చారు.

అధ్యక్షులు శ్రీ పెళ్లేటి గోపాలకృష్ణారెడ్డి (యం. యల్. ఏ) గారు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారికి మైకా గనియజమానులు, కార్మికుల తరఫున స్వాగతమిచ్చారు.

తన శక్తికి మించి "శ్రీ వేలూరు సంజీవప్పనాయుడుగారు" రు. 50,000/- లు వెచ్చించి భవనాలకు యిచ్చినందులకు అభినందిస్తూ యిలాగే ఉదార హృదయులెల్లరు ముందుకువచ్చి తగు విధంగా తోడ్పడాలని వినతిచేశారు.

నైదాపురంలో హైస్కూలు భవనములను కట్టించుచున్న శ్రీ గోగినేనివారిని ప్రశంసించారు. ఈ మైకావల్ల ప్రభుత్వమునకు ఎంతో రాబడి వస్తున్నదని రహదారి సౌకర్యాలు కల్పించాలని గనులకేంద్రాలలో ఏరియా అనుసరించి ప్రత్యేక రహదారిబంగాలు నిర్మించాలని. ఖాజీపేటనుండి నెల్లూరుకు వేయదలచివున్న రైల్వేలైన్‌ను మైకా గనుల ప్రాంతం గుండా గూడూరువరకు పొడిగించాలని ముఖ్యమంత్రికి వినతిచేశారు. సోమశిల ప్రాజెక్టు విషయమై త్వరితగతిని పనులు ప్రారంభించేటట్లు చేయాలని కూడా విజ్ఞప్తిచేశారు.

శ్రీ వేలూరు ఈశ్వరయ్యనాయుడు (తలుపూరు పంచాయతీబోర్డు అధ్యక్షులు) ముఖ్యమంత్రికి వినతిపత్రమును సమర్పించారు.

శ్రీ కె. విరాఘవరావు మైకాగనుల కార్మిక సంక్షేమనిధి సలహా సంఘ కార్యదర్శి,శ్రీ నెల్లూరు జిల్లాలో ప్రముఖమైకా పుత్పత్తి కేంద్రమైన తలుపూరుకు ముఖ్యమంత్రి రావడం గని యజమానులకు. కార్మికులకు గొప్ప పర్వదినమన్నారు. ఈ సలహాసంఘం గత ఆరేళ్లుగా పనిచేస్తూ, మూడు ఆస్పత్రులను, నాలుగు మాతా శిశు శరణాలయాలను. ఆరు ఎలిమెంటరీ పాఠశాలలను, రెండు వయోజనవిద్యా కేంద్రాలయాలను ఒక కమ్యూనిటీ కేంద్రాన్ని, రెండు క్లబ్బులను నిర్వహిస్తున్నదని పాఠశాలలో చదువురునే గని కార్మికులబిడ్డలకుమధ్యాహ్న భోజనము పెట్టుతున్నదని మలేరియా నివారణకు ఏడాదికి రూ 15,000/-లు. వ్యయం చేస్తూ ఎప్పుడు మలేరియా వ్యాధితో బాధపడుచూ వుండిన గని కార్మికులు ఈనాడు మలేరియా వ్యాధికి గురికాకుండా చేయగలిగామని గని కార్మికుల బిడ్డలు హైస్కూళ్లలో, కాలేజీలలో విద్యాభ్యాసమొనర్చుచున్నవారలకు ఆర్థిక సహాయం ఏటా చేస్తున్నామని గనుల ప్రాంతాలలో రహదారులు వేయడం అత్యవసరంగనుక లోకల్ డెవలప్‌మెంటు స్కీములక్రింద మంజూరు చేయించవలసిందని, ఆంధ్రప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామన్నారు.

ఈ మైకా గనుల ప్రాంతాలలో క్షయవ్యాధి ఎక్కువగా కార్మికులకు వస్తున్నందున రూ 15,000 -లు నెల్లూరు క్షయ ఆస్పత్రికి యిచ్చి మైకా గని కార్మికులకుగా "ఎనిమిది పడకలు" ప్రత్యేకించాలని కోరుకున్నప్పటికి ఆంధ్ర ప్రభుత్వం యింకా ప్రత్యేకించలేదని, గని కార్మికుల దృష్ట్యా వెంటనే ప్రత్యేకింపజేయునట్లు చేయాలని వినతి చేశారు.

శ్రీ వేలూరు సంజీవప్ప నాయుడుగారు తలుపూరు గనుల కేంద్రంలో తమ భూమి $2\frac{1}{2}$ ఎకరాలు, తమ పేరట ఆస్పత్రి భవనాలు తమ తండ్రిగారి పేరట స్కూలు భవనాలు రు 50,000 లు వ్యయం చేసి గని కార్మికులకుగా కట్టించినందులకు వారి సహాయానికి సంఘంవారు సర్వదా కృతజ్ఞులన్నారు.

వెల్‌ఫేర్ ఫండు కమిటీవారు శ్రీ సంజీవప్పనాయుడుగారి సేవను ప్రశంసిస్తూ 'పంచరత్నములు' సమర్పించారు,

ముఖ్యమంత్రి ఇలా చెప్పారు.

"కలవారు లేనివారికి వైద్య, విద్యాలయాలు నిర్మించి యివ్వాలని సంఘం కోరుతుంది అప్పుడే సమాజం అభివృద్ధి గాంచగలదు. అలా ఇవ్వకపోతే ప్రజలలో అసంతృప్తి ఏర్పడగలదు. శ్రీ వేలూరు సంజీవప్పనాయుడుగారి ఔదార్యం, దాతృత్వం, అందరికీ ఆదర్శప్రాయమయినది. శ్రీ సంజీవప్ప నాయుడుగారు ఉదారహృదయులు, నిరాడంబరజీవులు. వైద్య విద్యాశాలల నిర్మాణానికై రు. 50,000 -లు ఖర్చుపెట్టి, భూరివిరాళ మొసంగిన శ్రీ నాయుడుగారికి నా నమస్కృతులను చెల్లిస్తున్నాను. మైకా గని భూగర్భాలలో పనిచేయు కార్మికుల సౌకర్యార్థం వైద్య, విద్యాలయాలు నిర్మించడం కడు ఆనందదాయకం. దాత శ్రీ నాయుడుగారికి యింకా ఎక్కువగా దేవుడు యివ్వాలని కోరుచున్నాను.

"భూదేవి రత్నగర్భేకాదు. ఒకవైపున పాడిపంటలు, మరియొకవైపున ఎన్నోవేల సంవత్సరాలుగా నిద్రాణమైవున్న మైకా తదితర ఖనిజముల వుత్పత్తివల్ల భూదేవిలో లక్ష్మి వున్నదని నమ్ముతాను. గత 10 ఏండ్ల నాటికి ఇప్పటికి కాలగతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వచ్చే అయిదు సంవత్సరాల జాతీయ వికాస కేంద్రాలలో జరుగుతున్న పనులవల్ల గ్రామీణ ప్రజల సౌకర్యాలు ఏర్పడగలవు. ముఖ్యంగా యిలాంటి గ్రామాలలోకి రోడ్లు, తదితర ప్రజోపయోగ కార్యములు నెరవేరబడగలవు. ఈనాడే అన్ని చేయమనడం న్యాయం కాదేమో నను కొంటాను.

"ఆంధ్రరాష్ట్రం ఈనాడు లోటుతో వుంది. గనుకనే యిటీవల సేకరించిన ఋణము అయిదు కోట్ల మీద 20 లక్షల వడ్డీ కట్టవలసి వుంది. ఏచిన్న కార్యానికైనా ధనం కావాలి. ప్రతిదాని ప్రభుత్వంపై వేయడం మంచిదికాదు. కలవారి నుంచి పన్నులు వసూళ్ళు చేయకపోతే అభివృద్ధి కార్యములు జరుగవు. ఖనిజ, భూవసతులవల్ల గోదావరి, కృష్ణ మహానదుల జలసంపత్తులవల్ల ఆంధ్ర రాష్ట్రం అచిరకాలములోనే అన్ని రాష్ట్రాలకన్నా మహోన్నత స్థాయికి రాగలదు. ఇండియా మొత్తంపై కేంద్ర ప్రభుత్వం 4,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నదని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చు భాగ దామాషాతో తుంగభద్ర, వంశధార, నాగర్జునసాగర్ తదితర ప్రాజెక్టుల పనులు పూర్తి కాగలవు, సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి ఈ సంవత్సరమో, లేక వచ్చే సంవత్సరమో పనులు ప్రారంభింపడానికి ఆలోచన జరుగుతున్నది. సోమశిల తప్పక వస్తుంది, మేము పట్టుదలతో పని చేస్తున్నాం."

ఖాజీపేట నుంచి నెల్లూరు, లేక గూడూరుకు వేయనున్న రైల్వేలైన్ వేయడం ముఖ్య మంత్రి విషయమై యిలా అన్నారు:

"రైల్వే మంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రిగారితో న్యూఢిల్లీలోను, ఇటీవల మద్రాసులోను క్రొత్తగా వేయనున్న రైల్వే లైన్ల విషయమై చర్చించి, అవసరాన్ని గూర్చి చెప్పాను. మైకా గనుల ప్రాంతాలలో రహదారి సౌకర్యాలు కడు అవసరం గనుక గూడూరు డివిజన్ మైకా గనుల ప్రాంతాల మీగాదు రైల్వేలైన్ గూడూరు వరకు వేసే విషయంలో తగు కృషి చేయగలను. వచ్చే వారంలో ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి కొని ఈ విషయమై చెప్పగలను."

ముఖ్య మంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, నూతన విద్యాలయంలో మైకా గని కార్మికుల నిత్యజీవిత ప్రదర్శనశాలనుచూచి వారి సంతోషాన్ని ప్రకటించారు.

కార్మిక సంక్షేమ శాఖాధికారి శ్రీమతి గోగినేని సుశీలాదేవిగారు మాట్లాడుతూ వెల్‌ఫేరు ఫండు కమిటీవారు నిర్వహిస్తున్న పనులను తెలియజేశారు.

అధ్యక్షులు శ్రీ పెళ్లేటి గోపాలకృష్ణారెడ్డి (యం. యల్. ఏ) గారు తమ అంత్యోపన్యాసంలో, సోమశిల ప్రాజెక్టు త్వరలో వస్తుందని ముఖ్యమంత్రిగారు హామీ యిచ్చినందున తత్ఫలితంగా సూళ్ళూరుపేట, గూడూరు, రాపూరు, వెంకటగిరి తాలూకాలకు నీటివసతి ఏర్పడి రైతాంగము వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధిపరచడమేగాక, నెల్లూరుజిల్లాకంతా గొప్ప మేలనియు, రైల్వే లైన్, రహదారులు, విషయాలలో ముఖ్యమంత్రి శ్రద్ధతో త్వరలో పూర్తిచేస్తున్నందులకు తమ ధన్యవాదాల లర్పించారు.

అంతకుపూర్వం ముఖ్యమంత్రి రాగానే శ్రీయుతులు వేలూరు సంజీవప్ప నాయుడు, వేలూరు ఈశ్వరయ్యనాయుడు, మస్తాన్ నయ్య నాయుడు, పెళ్లేటి గోపాల కృష్ణారెడ్డి పాదులేటి వెంకటస్వామిరెడ్డి కమతం షణ్ముఖం, కె. వి. రాఘవరావుగార్లు ఘన స్వాగత మిచ్చి పుష్పమాలాలంకృతుని గావించారు.

తర్వాత శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు తలుపూరుకు వచ్చి గ్రామమునకు విద్యుచ్ఛక్తి సరఫరా మహోత్సవంలో పాల్గొన్నారు.

సదరు సభలో శ్రీ వేలూరు ఈశ్వరయ్య నాయుడు ముఖ్యమంత్రికి ఘనస్వాగతమిస్తూ సన్మాన పత్రాన్ని అందజేశారు. శ్రీ పెళ్లేటి గోపాల కృష్ణారెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు. బ్యాండు వాయిద్యాలతోపౌరులు, గని కార్మికులు స్వాగత మిచ్చారు.

బాదెనగడ్డ ప్రాజెక్టు ఆవశ్యకత

వత్తలూరు సభలో పలువురి విజ్ఞప్తి

వత్తలూరు, అక్టోబర్ 22 — కడపజిల్లా వత్తలూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ పి. వేంకటసుబ్బయ్యగారి అధ్యక్షతను 20 వ తేదీని రైతుమహాసభ జరిగింది.

సభకు దాదాపు 800 మంది రైతుకూలీలు హాజరైనారు. సభను శ్రీ యం. చెంగయ్యగారు ప్రారంభిస్తూ, బాదెనగడ్డ ప్రాజెక్టును మొదట నిర్ణీతమైన స్కీము మేరకు నిర్మించినచో రాజంపేటతాలూకా బాగుపడగలదని నుడివారు.

శ్రీ యం. గంగాధరంగారు ప్రసంగిస్తూ బాదెనగడ్డ స్కీము 50 సంవత్సరాలనుంచి ఆలోచనయందున్నదని, అది నేడు మరొక విధంగా మారుతున్నందున ఈ ప్రాంతానికి లాభసాటిగాదని చెప్పారు. కాన అసలు స్కీమువల్ల కలిగే లాభాలను పేర్కొన్నారు.

పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ కె. పెంచలరెడ్డిగారు, బాదెనగడ్డ నిర్మాణమే జరుగకున్నచో ఈ ప్రాంతం ఇక బాగుపడదని సదరు ప్రాజెక్టు నిర్మాణానికి తగు సహాయం చేయవలసిందని కోరారు.

అధ్యక్షులు మాట్లాడుతూ బాదెన గడ్డ ప్రాజెక్టు విషయం అనేకమార్లు రాయబారములు మూలంగాను, యితర విధంగాను ప్రభుత్వ దృష్టికి తెచ్చామని, 10 వేల ఎకరముల సాగుకు బాదెనగడ్డ ప్రాముఖ్యమని, ప్రకృతము తలపెట్టిన నాలుగువేల యకరాలు సాగగు చెయ్యేరు రిజర్వాయరు నిరుపయోగమని, బాదెనగడ్డ నిర్మాణానికి ప్రజాందోళన కూడ అవసరమని, ప్రభుత్వం తప్పక సహాయం చేయగలదని చెప్పారు.

తరువాత బాదెనగడ్డ ప్రాజెక్టు కమిటీక్రింది వారితో ఏర్పాటు చెయ్యబడింది:

అధ్యక్షులు: శ్రీ వీరంరెడ్డి గంగిరెడ్డి, కార్యదర్శులు: శ్రీ కేసు వెంకటరెడ్డి, సభ్యులు: శ్రీ కె. పెంచలురెడ్డి, శ్రీ తల్లెం వెంగల్ రెడ్డి, శ్రీ మారోతు వెంకటయ్య నాయుడు, శ్రీ ముద్దా గంగిరెడ్డి, శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీ కర్నం లింగయ్య నాయుడు, శ్రీ ఓలేటి భద్రయ్యనాయుడుగార్లు ఆనంతరం శ్రీ యం. గురవయ్యగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

పంజాబు విద్యాశాఖామంత్రి లాలా జగత్ నారాయణ్ ద్వితీయ ప్రణాళిక కాలంలో ఏడాదికి కోటి రూపాయలను సెకండరీ విద్యావ్యాప్తికి ప్రభుత్వం ఖర్చు పెట్టగలదన్నాడు.

"తాండవనదికి గట్లు ఎత్తు చెయ్యాలి"

మంత్రి శ్రీ వెంకటరావుగారికి తుని వర్తక సంఘం వినతి

తుని, అక్టోబర్ 20 — ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు తుని పట్టణమునకు యిటీవల వచ్చినప్పుడు స్థానిక యం. యల్. ఏ. బుల్లి బాబుగారు, పురజనులు ఆయనను ఊరేగింపుతో హైస్కూలు ఆవరణలోకి తీసుకొని వచ్చినారు.

అక్కడ మంత్రికి తాండవనదిపై గంటవారి కొత్త గూడెంవద్ద రిజర్వాయరును ద్వితీయ పంచవర్షప్రణాళిక ప్రథమదశలోనే కట్టించవలసినదిగా కోరుతూ గొలుగొండ తాలూకా ప్రజలు, కోటనందూరు ఫిర్కా ప్రజలు వినతి పత్రాలు చదివి మంత్రికి సమర్పించినారు.

తుని పంచాయతీ తరపున శ్రీతీరంకి వెంకటరావుగారు, తునివర్తక సంఘం తరపున మద్దాల రామచంద్రరావుగారు పట్టణ కాంగ్రెసు తరపున మామిడి రమణగారు మంత్రికి స్వాగతపత్రాలు అర్పించినారు.

తుని వర్తక సంఘంవారు సమర్పించిన స్వాగత పత్రంలో తాండవనదిపై రేకవానిపాలెంవద్ద ఏకారణం చేతనైనా రిజర్వాయరు ప్రభుత్వం కట్టనిచో తునికి వరదప్రమాదం రాకుండా నదికిరువైపులా గట్లు ఎత్తు చేయించమని అభ్యర్థించినారు. పోలవరం. మల్లవరం, మరువాడ, రేకవానిపాలెం తదితర గ్రామప్రజలు రేకవాని పాలెంవద్ద రిజర్వాయరు కట్టిచో తమ గ్రామాలన్నియూ మునిగిపోవునని, నమదానికి 60 మైళ్ళదూరంలో ఈ రిజర్వాయరు ఎక్కువ ప్రయోజనకారి కాదని మంత్రికి తెలియజేస్తూ మహజర్లు యిచ్చారు.

మంత్రి స్వాగత పత్రాలకు ఉచిత రీతిని సమాధానంచెప్పి ధనవంతులను ప్రభుత్వానికి డబ్బు అప్పుగాయిచ్చి సహాయపడవలసిందని ధనములేని వారిని సంవత్సరంలో 7 రోజులైనా శ్రమదానం చేయమని కోరారు.

టి. కె. కె. యస్. యస్. వైశ్య ఛారిటీస్

మద్రాసు, అక్టోబర్ 23 — శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ సందర్భంలో బెజవాడ వాస్తవ్యులు సుప్రసిద్ధ హరికథకులైన శ్రీ కళ్ళేపల్లి బాలకృష్ణదాగారిచే "దక్షయజ్ఞం" హరికథా కాలక్షేపం సు4 వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుది.

పారిశ్రామిక వస్తూత్పత్తికి ప్రమాణాల నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 22 — జాతీయ, అంతర్జాతీయ వ్యాపార రంగాలలో గిరాకీ హెచ్చుగా ఉండే వస్తువులకు ప్రమాణాలను నిర్ణయించి దేశంలో నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిని అభివృద్ధి చేయగలందులకై భారత ప్రభుత్వం1948 భారతప్రమాణ నిర్ణయ సంస్థను నెలకొల్పింది నిర్ణీత ప్రమాణాలను అనుసరించి తయారు చేయబడే ఆయా వస్తువులకు కొన్ని ప్రత్యేక ముద్రలు ఉపయోగించబడ్డాయి. స్వదేశంలోనూ విదేశాలలోనూ క్రమబద్ధమైన తులలో వ్యాపార వాణిజ్యాలను అభివృద్ధి చేయడానికి, విదేశ వస్తువులతో పోటీ చేయగల నాణ్యమైన సరుకు స్వదేశంలో ఉత్పత్తి చేయించడానికి ఇట్టి సంస్థ నిర్మించి దానిని నెలకొల్పడం ఆవశ్యకమని భావించబడింది. బ్రిటన్ మొదలైన విదేశాల ప్రమాణ నిర్ణయ సంస్థలవలెనే, ఇండియాలో ఈ జాతీయ ప్రమాణ నిర్ణయ సంస్థ కొల్పబడింది.

భారత ప్రమాణ నిర్ణయ సంస్థ ఆవిర్భవించిన నాటినుంచీ నేటివరకూ, గడచిన 8 ఏళ్ళలో, 600 ప్రమాణాలకు పైగా నిర్ణయించి, ప్రచురించింది. క్రమంగా 800 వస్తువులకు ప్రమాణాలను నిర్ణయించే కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం రోజు రోజుకు విస్తరించబడుతోంది. భారతీయ ప్రమాణ నిర్ణయసంస్థ, భారత ప్రభుత్వం యొక్క, పారిశ్రామికుల యొక్క ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతున్న అనధికార సంస్థ. ప్రస్తుతం దేశంలోని 1,100 కు పైగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు భారతీయ వస్తుప్రమాణ నిర్ణయ సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. పారిశ్రామికులయొక్క, వాడకం యొక్క, సాంకేతిక వర్గాలయొక్క సాంకేతిక సలహాలతోనూ, సహకారంతోనూ ప్రమాణ నిర్ణయ సంస్థ తాలూకు 500 పైగా సాంకేతిక సంఘాలు ఉపసంఘాలూ ఈ ప్రమాణ నిర్ణయ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ విధంగా వివిధ వర్గాలమధ్య ప్రమాణాల నిర్ణయం విషయంలో ఏకీభావాన్ని సాధించడానికి ఈ సంస్థ వారు కృషిచేస్తున్నారు.

ప్రమాణాల నిర్ణయం

ఏ మంత్రిత్వ శాఖవారు ఏ సరుకును కొనవలసివున్నా అట్టి సరుకుకు ప్రమాణ నిర్ణయం అంటూ జరిగివుంటే, ఆ ప్రమాణాలకు అనుగుణ్యంగా తయారు చేయ

(మిగతా 1 వ కాలంలో)

EXTENDED CLOSING DATES

(Subject to Rules and Conditions)

4 p.m. Thurs., October 27, for all Hand Delivery Boxes.

6 p.m. Saturday, October 29, for all posted entries.

which must be posted to

SQUAREWORD D-49

Express Estates, Madras-2.

Rs. 1,25,000 MUST BE WON!

First Prize Rs. 1,00,000 Rs. 25,000 Runners up (UNDER FOUR ERRORS)

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES

Rs. 1/- per entry up to 4 entries

Rs. 5/- for

Thereafter entry fees are Every additional set of costs only Rs. 2/8 (instead thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 "
Rs. 12/8	...	64 "
Rs. 15/-	...	80 "
Rs. 17/8	...	96 "
Rs. 20/-	...	112 "

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

5. Reckless - drivers often A—USE careful drivers (B or M)
6. How enviable seem those who appear to have no —OES! (F or W)
7. It usually upsets sensitive children when parents —AG them in front of visitors (N or R)
9. Even sensible women sometimes attach much importance to BA—BLE (B or U)
10. Teacher might well be called slack who pays no heed to youngster who CRI—S a lot at school (B or E)
11. Modern scientific devices can COO— food much more quickly than was possible a few years ago (K or L)
14. He's often a tough character who doesn't realise when he's —ICKED (L or W)
16. When we accuse man of crime and he —IMPLY denies it, we're seldom impressed (L or S)
17. Cynics are apt to think that his *falling in love merely* makes a man seem —APPY (H or S)



D-49

The above Square is only for practice.

Rs. 5/- for 16 entries, and only Rs. 2-8 for every additional set of 16 entries (all sent in one cover).

Official Solution in 'Indian Express' on November 5. (Dak Editions, November 7). Prize-list in 'Sunday Standard' on November 27.

CLUES DOWN

1. With so much unemployment today —IRING workers is seldom a task looked forward to (F or H)
2. It's apt to put designing woman on her mettle when she sees that man she's after doesn't —ARE to propose (C or D)
3. When runner has extended himself unduly before nearing end of race, it's usually very difficult for him to RE—AIN lead (G or T)
4. The more jealous we are the more likely rival's success is to make us —OIL (B or T)
8. Sometimes, you would scarcely believe from the way a woman speaks of a man that she ADORE-him! (D or S)
10. Considerate youngsters usually try to make allowance for the faults of cheerful CHUM— (P or S)
12. Unscrupulous business men often find it hard to understand what makes others FAI— in business (L or R)
13. Fond parents usually get very worried when it seems their child is developing LI—P (M or S)
15. We seldom welcome appeal for help that makes us DI— into our pockets! (G or P)

CUT HERE ENTRY FORM FOR SQUAREWORD D-49 CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As. -8-	As. -8-	As. -8-	As. -8-	As. -8-	FREE ENTRIES										
B or M	5																																
F or W	6																																
N or R	7																																
B or U	9																																
B or E	10																																
K or L	11																																
L or W	14																																
L or S	16																																
H or S	17																																
F or H	1																																
C or D	2																																
G or T	3																																
B or T	4																																
D or S	8																																
P or S	10																																
L or R	12																																
M or S	13																																
G or P	15																																

CLUES ACROSS D-49 CLUES DOWN

CUT ALONG THIS DOTTED LINE

D-49 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos.

Surname in ink and Block Letters Mr. Mrs Miss. .... INITIALS ....

VALUE — Rs. .... As. ....

ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE



విల్సన్ పేనాలు 4 రకములుగా నున్నవి

విల్సన్ "జూనియర్" వ్యాకోఫిల్ యు. ఎస్. ఎ. నిబ్ అమర్చబడిన రు. 3-12-0.

విల్సన్ "మేజర్" వ్యాకోఫిల్ యు. ఎస్. ఎ. నిబ్ అమర్చబడిన రు. 5-12-0.

విల్సన్ "డ్యూలెక్సు" వ్యాకోఫిల్ 14 సి.టి. గోల్డునిబ్ అమర్చబడిన రు. 8-12-0.

విల్సన్ "అడ్మిరల్" వ్యాకోఫిల్ 14సి టి. పెద్ద గోల్డ నిబ్ అమర్చబడిన రు. 12-8-0

Wilson REGD.
REGULAR PEN
రెగ్‌లర్, లీవర్ & ఎరోప్లైల్‌లో కూడ లభ్యమగుచున్నవి

Sole Distributors for India
KIRON & CO. LTD.
73-75, CHHIPI CHAWL, BOMBAY 2
BRANCHES IN CALCUTTA & MADRAS

క్రొత్త పేనాలకు విల్సన్ ఇంకు వాడండి

ట్యూబులలో ఎందుకు



సీసాలలో కాకుండాను
* దినములుపరిశుద్ధము గాను చురుకుగాను ఉండును.
* మలినము కాజాలదు.
* వలసినంత తీసికొన వీలగుటచే అతి వచ్చుట రాదు.

నొపెయిన్ బామ్
శుభ్రముగా సీలు చేయబడిన ట్యూబులలో

ఒడలుల నెప్పులు గుండె జబ్బులకు
"కెమికల్ వారి వస్తువు
గ్లోబ్ అఫీసు
జ్యో, మద్రాసు-1

మద్రాసు-కలకత్తా రైలుమార్గంపై నీటిపారుదల

కటక్, అక్టోబరు 22—బరంపురానికి దక్షిణంగా 30 మైళ్ళదూరంలోవున్న సోంపేట నుంచి బారువవరకు కలకత్తా-మద్రాసుమీదుగా వరదనీరు పారుతున్నది.

గత రెండురోజులుగా విపరీతంగా వర్షాలు కురువడమే దీనికి కారణం.

మద్రాసు వెళ్ళవలసిన కలకత్తామెయిలు బరంపురంలో ఆపివేయబడింది. నేటి సాయంత్రానికి-రైళ్ళ రాకపోకలు తిరిగి ప్రారంభం కావచ్చు.

ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్

మద్రాసు గవర్నర్ ప్రారంభోత్సవం

మద్రాసు, అక్టోబర్ 23—సౌత్ ఇండియా ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్‌ను నిన్న సాయంత్రం మద్రాసు గవర్నర్ శ్రీ ప్రకాశ ప్రారంభోత్సవం జరిపారు.

ట్రిప్లికేన్‌లోని నేషనల్ గరల్స్ హైస్కూలులో గల కళామండపంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ఇండియా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఎస్. వాసన్ అధ్యక్షత వహించాడు.

అధ్యక్షుడు శ్రీ-వాసన్ జర్నలిస్టుల బాధ్యతలను వివరించారు.

గవర్నర్ ప్రసంగిస్తూ ఫిలిం ప్రొడ్యూసర్లకు, విమర్శకులకు సన్నిహితత్వం చేకూర్చడానికి ఈ సంస్థ కృషిచేయడానికి తగు చర్యలు తీసుకొంటున్నందుకు సంతోషం వెలిబుచ్చారు.

ప్రఖ్యాత నటకుడు రాజకపూర్ ప్రసంగిస్తూ జర్నలిస్టులు, పరిశ్రమలోని వారుకూడా ఒకరిని మరొకరు బాగా అర్థంచేసుకోడానికి ప్రయత్నించాలని వినతి చేశారు.

శ్రీ టి. శ్రీనివాసరావు అభివందనాలతో సమావేశం పూర్తి అయింది.

కీర పండరీ క్షేత్రం

చిలకలపూడి, అక్టోబర్ 23—కీరపండరీ క్షేత్ర నిర్మాతలు శ్రీ భక్త నరసింహంగారు ఫిబ్రవరి 3 వ తేదీనుండి 108 దినాలు, చాతుర్వర్ణాలవారికి అఖండ అన్నదానంతో శ్రీ విరలనామ జపయజ్ఞం, రుద్రయాగం, విష్ణుయాగములను, మహా వైభవంగా జరిపి పూర్తి చేశారు.

కార్తీక మాసంలో బ్రహ్మోత్సవ సందర్భంలో నవంబరు 21 వ తేదీనుంచి 29 వ తేదీవరకు శ్రీ శివనామ జపయజ్ఞం, కూష్మాండ యజ్ఞం, దోన యజ్ఞాలను చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. పిమ్మట సహస్రలింగ కైలాస మండపాన్ని రాతితో నిర్మిస్తారు. దానిపై వెయ్యి శివలింగాలు ప్రతిష్ఠాపించ బడగలవు. ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించడానికి పూనుకుంటున్నారు.

బొంబాయి బట్టల మిల్లుల కార్మికులకు బోనస్

ప్రతి సంవత్సరం ఇవ్వదగు కనీస మొత్తం నిర్ణయానికి సమాలోచనలు

బొంబాయి, అక్టోబర్ 22—

బొంబాయి బట్టల మిల్లుల కార్మికుల ప్రతినిధులకు, యజమానుల ప్రతినిధులకు ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఫలించగల పక్షంలో బొంబాయిలోని 58 బట్టల మిల్లులలో గల 2,10,000 మంది కార్మికులకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత బోనస్ ఇవ్వబడుతుంది. ఈ కనీస మొత్తం నిర్ణయం విషయమై చర్చ జరుగుతున్నది.

58 మిల్లుల యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బొంబాయి మిల్లు యజమానుల సంఘానికి, బట్టల మిల్లు కార్మికులు 2,20,100 మందిలోను 94,000 మంది సభ్యులను కలిగి వున్న రాష్ట్రీయ మిల్లు మజ్దూర్ సంఘానికి బొంబాయి పారిశ్రామిక సంబంధాల చట్టం కింద చర్చలు జరుగుతున్నవి.

అహమ్మదాబాద్ మిల్లు యజమానుల సంఘానికి, అహమ్మదాబాద్ మిల్లుకార్మికుల సంఘానికి బోనస్ విషయమై జరిగిన ఒడంబడిక ఈ చర్చలకు ప్రాతిపదిక. అహమ్మదాబాద్ ఒడంబడికలలో 1953 నుంచి అయిదు సంవత్సరాలవరకు సాలీనా అరనెల జీతం బోనస్‌గా కార్మికులకు ఇవ్వబడగలదన్నది ప్రధానమైన షరతు.

1953 సంవత్సరం బోనస్ విషయమై బొంబాయి మిల్లు యజమానులకు, రాష్ట్రీయ మిల్లు మజ్దూర్ సంఘానికి పొడసూపిన వివాదం ఇప్పుడు బొంబాయి ఇండస్ట్రియల్ కోర్టులో వుంది.

ఇరువర్గాలవారు తాము చర్చలు సాగిస్తున్నట్టు కోర్టువారికి చెప్పుతున్నందున, దానిపై నిర్ణయం చేయకుండా ఆపివుంచబడింది. 1952 సంవత్సరం బోనస్ విషయమై గత జనవరి మాసంలో లేబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎవార్డు ఇచ్చింది. ఇందువల్ల 38 మిల్లులకు చెందిన కార్మికులకు జీతంలో నూరింట 20 వంతులు బోనస్ ఇవ్వబడింది.

మిగతా 20 మిల్లులకు చెందిన కార్మికులకు ఆ సంవత్సరానికి బోనస్ రాలేదు. బొంబాయి బట్టల మిల్లుల కార్మికులలో వీరు మూడింట రెండు వంతులదాకా వున్నారు.

ఈ తీర్పు తర్వాత 1953 నాటి బోనస్ విషయమై రెండు పక్షాలమధ్య సంప్రతింపులు ప్రారంభమైనవి.

అమృతసర్, శ్రీనగర్, జమ్ము, ధర్మశాల, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్, ఫిరోజ్‌పూర్‌లకు పోస్టర్ వస్తువులు పంపేవిషయమై లోగడ విధించబడిన విధినిషేధాలు అన్నీ రద్దు చేయబడినవి.

వరద బాధితులకు సహాయం

పంజాబ్ నేషనల్ బ్యాంకి 50 వేల రూపాయల విరాళం

ఢిల్లీ, అక్టోబర్ 20—పంజాబ్ నేషనల్ బ్యాంకివారు వరదసహాయ నిధికి 50,000 రూపాయలను విరాళంగా యిచ్చారు. అందులో పంజాబ్, పెప్సూ, ఢిల్లీరాష్ట్రాలలోని వరదబాధితులకు సహాయం చెయ్యడానికి 40,000 రూపాయలను ప్రధాని నెహ్రూకు, 10,000 రూపాయలను కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. దేబర్‌కు బ్యాంకివారు పంపారు.

ఇండియా ఆఫీసు లైబ్రరీ

ఇండియా హక్కులను వివరిస్తూ ప్రధాని నెహ్రూ నోట్

న్యూఢిల్లీ, అక్టోబర్ 22—లండన్‌లోని ఇండియా ఆఫీసు లైబ్రరీ విషయమై ఇండియా ప్రభుత్వ వైఖరిని వివరిస్తూన్న నోట్‌ను నేడు లార్డ్ హోమ్‌ను కలుసుకున్నపుడు ప్రధాని నెహ్రూ ఆయనకు అందజేసినాడని తెలుస్తున్నది.

1864 లో ఈ లైబ్రరీ స్థాపించబడినప్పటి నుంచి దానిమీద ఇండియాకు గల హక్కులను ధ్రువపరుస్తూన్న అనేక వివరాలు ఇందులో ఉదాహరించబడినవని, బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడప్పుడు వ్రాసిన లేఖలుకూడా ఉదాహరించబడినవని తెలుస్తున్నది.

బ్రిటిష్ విదేశాంగమంత్రి లార్డ్ హోమ్‌తో నేడు అర గంటసేపు ప్రధాని నెహ్రూ సమాలోచన జరిపారు.

లార్డ్ హోమ్ తిరిగి సోమవారంనాడు ప్రధాని నెహ్రూను కలుసుకొంటాడు. అపుడు విద్యా మంత్రి మౌలానా అజాద్‌కూడా ఈ చర్చలలో పాల్గొనగలడు.

ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల ద్వితీయ సమావేశం

కయిరో, అక్టోబర్ 22—ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల ద్వితీయ సమావేశం కయిరోలో 1956 జూన్ నెలలో జరగగలదని అధికారవర్గాలవారు అన్నారు.

శాశ్వత సంఘంలోని అయిదు రాజ్యాల ప్రధానులు ఆహ్వానాలను అందజేయడం విషయమై అప్పుడే ఈజిప్టుతో సంప్రతిస్తున్నారని కూడా ఈ వర్గాలవారు అన్నారు.

రేడియో

(అక్టోబర్ 25, మంగళవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నివరి; 7-30 మద్రాసు వరి; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు ఎ వరి; 1-40 (హిం. తె. వా); 4-0 (రి); సాయంత్రం: 5-30 మోతే వేదకుమారి(గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-విశేషాలేమిటి? వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం – పురాణకాలక్షేపం; 7-30 ఛూక్ బొర్ ఛీఫ్: నాటిక (హిం)-రచన: శృంగ్ తుషార్కేరీ; 7-45 సంస్కృతవాహిని: భారత దేశంలో, మధ్య ఆసియా దేశములు—ప్రసంగం: జె. సత్యనారాయణ; 8-0 వాసా కృష్ణమూర్తి (వీ); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 చదలవాడ సుబ్బయ్య (వ); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఆర్. రాజగోపాలన్ (గా); 8-0 (స్టూ. రి); మధ్యాహ్నం; 12-30 టి. వి. గోపాలకృష్ణన్; 1-0 మహిళామండలి: శ్రీరామ నీ నామ: రామదాస్ కీర్తన; వచనరామాయణం—రచన: శ్రీనివాస శిరోమణి; పంచవర్ష ప్రణాళిక, సంకల్పసిద్ధి: విద్యాప్రణాళికలు—ప్రసంగం: ఎ. భాస్కరమ్మ, మంగళం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 మీనా జి. కృష్ణన్ (వీ); 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 మైసూర్ వాసుదేవాచార్ కృతులు; 7-0 (స్టూ. రి); 7-30 (రి); 9-0 (స్టూ; రి); 9-15 హిందీ పాఠం; 10-0 (రి); 10-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) – వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం; 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయవిద్వాంసుడు (సా); 2-15 ఆర్. జయలక్ష్మి (వీ); 4-0 తిరువారూర్ ఎస్. కాంతిమతి (గా); సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 తిరుచ్చివలె; 9-0 (ఆం. వా), 9-30 లలితగీతం (తిరుచ్చినుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 శ్యామలాదండకం (కాళిదాస); 7-30 టి. వి. సుబ్రహ్మణ్యశాస్త్రి; 7-45 భవానీసింగ్, బృందం (భ); 8-0 (ఆం. హిం. వా); 8-30 శ్యామలాదేవి: ఖయాల్, అహీర్ భైరవ్ (తీన్‌తాళ్); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 దేశభక్తి గీతాలు; 1-10 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 శ్యామలాదేవి: ఖయాల్‌మార్వ (తీన్‌తాళ్); 5-45 భవానీసింగ్, బృందం (భ); 6-0 విజయదశమి, సంగీతరూపకం (మ); రచన: ఆర్. ఎన్. విగ్లీకర్; 6-30 (స్టూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ–గీతావళి: కె. వరలక్ష్మి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ–గ్రామ రవాణాసౌకర్యాలు: బస్‌మార్గాలు—ప్రసంగం; ప్రగతినివేదిక, విశేషాలు, వార్తలు, అభిప్రాయాలు, బజారు ధరలు, వాతావరణం: 8-0 ప్రస్తుత విశేషం—సమీక్ష: ఎ. సత్యనారాయణమూర్తి; 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 గీతావళి: కె. వరలక్ష్మి; 8-30 టి. వి. సుబ్రహ్మణ్యశాస్త్రి; 9-0 (ఆం. ఉ. వా); 9-30 రాతే—సంగీత రూపకం: షాక్‌తంకానంద్; 10-0 శ్యామలాదేవి; 10-30 ప్రసార సమాప్తి.

ప్రఖ్యాతమైన వస్త్రములకు ఒక నూతన నామధేయం.

Calicloth
కేలిక్లాత్

స్త్రీలకొరకు
ఆర్గండీ వాయిల్స్ అద్దకాలు చీరలు చేతి రుమాళ్లు

ది కేలికో మిల్స్, అహ్మదాబాద్.

SHILPI-CA-D-18-259 TEL

తూర్పు పాకిస్తాన్ అవామీలీగ్

ఇక అన్ని మతాలవారికి సభ్యత్వం

ఢాకా అక్టోబర్ 22—

తూర్పు పాకిస్తాన్ అవామీ ముస్లింలీగ్, సభ్యత్వాన్ని అన్ని మతాలవారికిపార్టీలో సభ్యత్వ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తూ నేడు తీర్మానించింది. పార్టీ పేరునుంచి "ముస్లిం" అన్న పదంకూడా తొలగించబడింది.

ఇందుకు సంబంధించిన తీర్మానం కౌన్సిల్‌లో వోటింగ్‌కు వచ్చినప్పుడు సభ అంతా దద్దరిల్లిపోయేటట్టుగా "హిందూ ముస్లిం భాయిభాయిలో" "షాకిద్ భాషాకీ జిందాబాద్", "అవామీలీగ్ జిందాబాద్" అని సభ్యులు నినాదాలు చేశారు.

కౌన్సిల్ సభకు హాజరైన 700 మంది సభ్యులలోను అయిదుగురు మాత్రమే తీర్మానాన్ని ప్రతిఘటించారు.

పార్టీ పేరునుంచి "ముస్లిం" అన్న పదాన్ని తీసివేయాలన్న వాదనను బలపరుస్తూ అవామీలీగ్ అధ్యక్షుడు హెచ్. ఎస్. సుహ్రావర్ది ప్రసంగించారు. దేశ విభజనకుపూర్వం దేశములో ముస్లిములు స్వేచ్ఛగా వుండడానికి హిందూ కాంగ్రెసు అడ్డుపడుతున్నదని, దానిపై తాము పోరాడగా, దేశ విభజనానంతరం ముస్లింలీగ్ ప్రభుత్వం పాకిస్తాన్‌లో హిందువుల న్యాయమైన కోర్కెలను నిరాకరిస్తున్నదన్నాడు. ఈ పరిస్థితులలో తమ న్యాయమైన హక్కులను సాధించుకోడానికి హిందువులందరు సమైక్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి న్యాయమైన భాగమిచ్చేవరకు వారిని పాకిస్తాన్ పట్ల విశ్వాసంతో వ్యవహరించవలసిందిగా ఎలా కోరగలమని ప్రశ్నించాడు.

ఇండియాలో ముస్లిములు ఏమి కోరారో పాకిస్తాన్‌లో హిందువులు కోరుతున్నది కూడా అదే కదా అని ప్రశ్నించాడు. మనము మన ప్రభుత్వం కూడా రాజకీయ, ఆర్థిక రంగాలలో హిందువులకు న్యాయమైనభాగాన్ని కోరడానికి సిద్ధంగా వున్నామని వారికి విశ్వాసం ఏర్పడే వరకు మనం ఆగాలని, అప్పుడు గాని వారు దేశంపట్ల విశ్వాసం కలిగివున్నారా లేదా అన్న సంగతి ఆలోచించడానికి వీలు లేదని మిస్టర్ సుహ్రావర్ది అన్నాడు.

రెండేళ్ళకు అణా చందా

ఢాకా, అక్టోబర్ 22—తూర్పుపాకిస్తాన్ అవామీలీగ్ నేడు క్రామికుల సభ్యత్వ రుసుము నిర్ణయించింది. రెండేళ్ళకు ఒక అణా సభ్యత్వపు రుసుము. రాజకీయపక్షాల సభ్యత్వం రుసుములలో ఇది అన్నింటికంటే తక్కువని భావించబడుతున్నది. 18 ఏళ్ళకు పైబడిన వ్యక్తి ఎవరైనాసరే దీనిలో సభ్యులుగా చేరవచ్చు.

ఫక్తూనిస్తాన్ సమస్య: పాకిస్తాన్ వైఖరి

కరాచీ, అక్టోబర్ 22—మిత్రరాజ్యసమితిలో ఫక్తూనిస్తాన్ సమస్య ప్రసక్తి రాగల పక్షంలో దానిని పాకిస్తాన్ పూర్తిగా ప్రతిఘటించ గలదని విశ్వసనీయమైన పాకిస్తాని వర్గాల ద్వారా తెలిసినట్టు ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి వ్రాస్తున్నాడు.

ఇది పాకిస్తాన్ ఆంతరంగిక సమస్య అని, దానిని గురించి చర్చించడం పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనడం మాత్రమే కాగలదని అది వాదించగలదట.

గూడ్సురైలును పడగొట్టడానికి యత్నం

లాహోర్, అక్టోబర్ 22—వెనుకటి సరిహద్దు రాష్ట్రంలోని వార్సాక్ హెడ్ వర్క్సుకు యంత్రసామగ్రితో వెళ్ళుతున్న గూడ్సు రైలును పడగొట్టడానికి కుట్ర జరిగిందని ఇక్కడికి చేరిన సమాచారం బట్టి తెలుస్తున్నది. రైలుమార్గం కొంతమేకి వేయబడిందట.

శ్రీ పర్వూరు సుబ్రహ్మణ్యం మృతి

నెల్లూరు, అక్టోబర్ 22—దానశీలుడు, జిల్లా కాంగ్రెస్ మాజీ సభ్యులు శ్రీ పరుచూరు సుబ్రహ్మణ్యంగారు నిన్న ఇక్కడ వరమదించారు.

ఈయన ఎమున్ను 45 సంవత్సరాలు శ్రీ సుబ్రహ్మణ్యంగారు కొంతకాలం మునిసిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. ఈయనకు స్థానిక సంస్థలతో సంబంధం కలిగి అనేకుల అభిమానాలను చూరగొన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్త్రీల కళాశాల

ఫస్టుగ్రేడ్ కాలేజీగా మార్చడానికి నిర్ణయం

తిరుపతి, అక్టోబర్ 21—శ్రీ వేంకటేశ్వర స్త్రీల కళాశాలను ఫస్టుగ్రేడ్ కాలేజీగా మార్చడానికి నిన్న యిక్కడ సమావేశమైన తిరుపతి దేవస్థానం ట్రస్టీల బోర్డు తీర్మానించింది.

సమావేశానికి శ్రీ పి. సూర్యనారాయణ రావుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ నాదమునిరెడ్డిగారు తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఇంటర్మీడియేట్ తరగతులు తీసివేసి, మూడేళ్ళ డిగ్రీకోర్సు ఏర్పాటు చేసే పక్షంలో సెకండ్ గ్రేడ్ కాలేజీలకు స్థానంలేదు కనుక శ్రీ వేంకటేశ్వర స్త్రీల కళాశాలను ఫస్టుగ్రేడ్ కాలేజీగా మార్చడానికి బోర్డు తీర్మానించింది.

ఆంధ్ర దేశంలోని స్త్రీల కళాశాలలో కెల్లా తిరుపతిలోని స్త్రీల కాలేజీయే మొట్ట మొదటి ఫస్టుగ్రేడ్ కాలేజీ.

చెన్నూరు ఖూనీకేసు విచారణ

ముద్దాయికి ద్వీపాంతర వాసశిక్ష విధిస్తూ కృష్ణా సెషన్స్‌జడ్జి తీర్పు

బందరు, అక్టోబర్ 20—చెన్నూరు ఖూనీకేసు విచారణ పూర్తి అయి, కృష్ణా జిల్లా సెషన్సు జడ్జి శ్రీ ఎస్. ఓబుల రెడ్డిగారు సోమవారంనాడు తీర్పు చెప్పారు.

ముద్దాయి యర్రంశెట్టి నరసింహారావుకు ఐ. పి. సి. 302 క్రింద ద్వీపాంతరవాస శిక్ష విధించారు.

మొదట పోలీసువారు ఆరుగురిపై దొమ్మి, ఖూనీ నేరాలు మోపి ఛార్జిషీటు దాఖలు చేశారు.

ప్రథమ విచారణలో బందరు స్టేషనరీ సబ్ మేజస్ట్రేటు శ్రీ యు. పి. రాఘవయ్యగారు నరసింహారావును సెషన్సుకు విచారణకు పంపుతూ, తక్కిన వారిని విడుదల చేశారు.

కేసు వివరాలివి:—ముద్దాయి, చంపబడిన శేషయ్య వగైరాలందరూ బందరు తాలూకా చెన్నూరు గ్రామ కాపురస్థులు.

ఈ సంఘటనకు ఏడాది పూర్వం ముద్దాయి సోదరుడు నాగేశ్వరరావు శేషయ్య మేనకోడలు వెంకటేశమ్మను పెండ్లాడింది. వివాహకాలమందు వాగ్దానం చేసిన కట్నం రు 50/- రెండు ఉంగరాలు ఎంత కాలానికి యివ్వనందున ఉభయపక్షాలలో స్పర్ధ లేర్పడినవి. చివరకు గత ఏప్రిల్ 3 వ తేదీని శేషయ్యను నరసింహారావు కత్తితో పొడిచాడు. శేషయ్య వెంటనే చనిపోయినాడు.

ప్రాసిక్యూషన్ పక్షాన 12 మంది, ముద్దాయి తరఫున నలుగురు సాక్షులు విచారించబడ్డారు అసెసర్లు నిందితుడు నేరం చేశాడన్నారు.

ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కె. పి. మల్లికార్జునుడుగారు నడిపారు. డిఫెన్సుపక్షాన శ్రీ వై. నాగభూషణంగారు హాజరైనారు.

1955 అక్టోబర్ 24, సోమవారం

మన్మథనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ అష్టమి

అష్టమి ప॥ 1-51 గంటలవరకు

ఉత్తరాషాఢ ఉ॥ 7-27 గం॥వరకు

వర్జ్యం: ప॥ 11-47 నుంచి 1-31 గం॥వరకు

కుమారుని పెళ్ళికి పోతున్న తండ్రి ఘోర మరణం

చిత్తూరు, అక్టోబర్ 20—రిటైర్డు స్టేషన్ మాస్టర్ శ్రీ చిన్నప్ప చెట్టిగారు నేడు ప్రమాదవశాత్తు గూడూరు ప్యాసింజర్ రైలుకింద పడి మరణించారు.

ఈ సంఘటన చిత్తూరు రైల్వే ప్లాట్‌ఫారం వద్ద తెల్లవారుజామున జరిగింది.

శ్రీ చిన్నప్పచెట్టిగారు 21 వ తేదీని తిరుపతిలో జరుగవలసివున్న తన కుమారుని పెళ్ళికివెళ్ళడానికి సకుటుంబంగా స్టేషను దగ్గర వేచివున్నారని చెప్పబడుతున్నది.

కాట్పాడినుంచి వస్తున్న రైలు చిత్తూరు స్టేషన్ సమీపిస్తుండగా ఆయన రైల్వేలైను దాటడానికి ప్రయత్నించాడట. ఆ ప్రయత్నంలో రైలుకింద పడ్డం సంభవించింది. ఆయన వెంటనే చనిపోయినాడు.

చిత్తూరు టౌన్ పోలీసులు శవపంచాయితీ జరిపారు. ప్రమాదంవల్ల చనిపోయినట్టు పంచనామాలో నిర్ణయించబడింది. (మ. వి.)

న్యూఢిల్లీ, అక్టోబర్ 21—డాక్టర్ ఎమ్. ఆర్. కాక్ ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిగా నియమించబడినట్టు ఆ సంస్థ ఆగ్నేయ ఆసియాశాఖ డైరెక్టర్ డాక్టర్ సి. మణి నేడిక్కడ ప్రకటించాడు.

క్రొత్తది!

టాటా 501 సబ్బు గుండ

బట్టలను బాదకుండా లేక రుద్దకుండానే శుభ్రముగా మెరిసేలా ఉతుకుతుంది

మీ ఉతుకు పని తేలికగాను, చవ్వన అగుటకు టాటా వారు అద్భుతమైన 501 సబ్బు గుండను యిప్పుడు తయారు చేసేరు. టాటా 501 సబ్బు గుండ నీటిలో తక్షణం కరిగిపోతుంది; దానితో సమృద్ధిగా వచ్చు నురుగు మురికిని తేలికగ వదలకొట్టి, బట్టలను శుభ్రముగా కొత్తవివలె ఉతుకుతుంది.

కొలుచుట సులభము మీకు కావలసినంతే వాడండి!

త్వరగా శుభ్రము చేయును— మీ పనిని సగానికి తగ్గించును!

ఒక బాల్చీలో సగము నీళ్ళకు ఒక కప్పునిండా 501 సబ్బుగుండ వాడండి. కొలుచుట సులభము కనుక దీనిని వ్యర్థము చేయనక్కరలేదు. 501 సబ్బుగుండ అన్నిబట్టలను పాడుచేయకుండా ఉతుకుతుంది.

501 సబ్బుగుండ మీ అంతట మీరే ఉతుకుకునే విశేషమైన దుస్తులకు పాటిలేని. బట్టలను బాదనక్కరలేదు, రుద్దనక్కరలేదు; సబ్బునీళ్ళలో బట్టలను తడిపి మంచినీళ్ళలో జాడిస్తే చాలును.

శ్రమపడకుండా ఉతుకుటకు 501 సబ్బు గుండను మీరు నేడే కొనండి!



భారతదేశపు పెట్టుబడితో, భారత నిర్వహణక్రింద, భారతదేశంలో తయారవుతున్నది

టాటా ఆయిల్ మిల్స్ మెంబర్: ఇండియన్ సోప్ & టాయిలెట్రీ మేకర్స్ అసోసియేషన్.

మీరు వేటికోసం చూస్తున్నారు?

మీకు అభిమాన పాత్రమైన వివిగో

దిగువ స్టోరులనుకొని తీసుకపోయే నిమిత్తం నిర్ణీత ఫారములలో టెండర్లు కోరబడుతున్నవి:—

1. టెండరు నం. డి జి ఎస్ అండ్ డి/ఎం. ఎం. హెచ్. 3/టెండర్-41-గడువు 21-11-1955
   - నాన్‌ఫెరస్ లోహములు: రాగితుక్కు—156 టన్నులు కలకత్తా, ఆలీపూర్ సి. టి. ఎస్., లో వున్నది.
2. టెండరు నం. డి జి ఎస్ అండ్ డి/ఎం. ఎం. హెచ్. 5/టెండరు-39-గడువు 22-11-1955
   - బోట్‌బోర్డు మోటార్లు: మద్రాసు, ఆవడి నం. 208 బి. ఓ. డి లో వున్నవి. బోట్‌బోర్డు మోటార్స్ "సీగల్" ఎం. కే. 3 (4.5 హా.ప.) 1320 Nos
   - జబ్బల్‌పూర్, సెంట్రల్ ఆర్డినెన్సు డిపోలో వున్నవి బోట్‌బోర్డు మోటార్స్ "సీగల్" ఎం కే. 3 (4.5 హా. ప.) 585 Nos
3. టెక్స్టైల్ స్పెషల్ టెండరు నం. 43 గడువు 23-11-1955
   - వెబ్బింగ్ సిల్కు, లైట్ వులెన్ జాకెట్లు, క్యాంప్‌కుర్చీలు ఆఫీసర్ల బ్యాగ్లు:
   - అరువంకాడు, కార్డైట్ ఫ్యాక్టరీలో వున్నవి. వెబ్బింగ్ సిల్కు (ఫ్యూజ్) 0.35" .... 5,56,498 గజములు.
   - తెలెగాన్ దాబ్‌హెడ్ ఆర్డినెన్సు డిపోలో వున్నవి. లైట్ వులెన్ జాకెట్లు (వివిధ సైజులు) .... 12,743 Nos
   - కాన్‌పూర్, సెంట్రల్ ఆర్డినెన్సు డిపోలో వున్నవి. క్యాంప్ కుర్చీలు, ఆఫీసర్ల బాగ్‌లు. .... 48,891 Nos
4. టెండరు నం. డిజిఎస్ & డి/డిఎంసి/మిస్‌లేనియస్/520276/79 గడువు 24-11-1955
   - బ్రెడ్ కట్టింగ్ మెషిన్లు: బ్రెడ్ కట్టింగ్ మెషిన్లు— 113 Nos (దాదాపు) కాన్‌పూరు, సెంట్రల్ ఆర్డినెన్సు డిపోలో వున్నవి.
5. టెండరు నం. డి జి ఎస్ అండ్ డి/డి ఎం డి/54/ఎల్-III/టెండరు గడువు 25-11-1955
   - ఈటిలా ఎమెటైన్ హైడ్రోక్లోరిడి: బొంబాయి, ఆరమ్డ ఫోర్సెస్ మెడికల్ స్టోర్సు డిపోలో వున్నవి ఈటిలా ఎమెటైన్ హైడ్రోక్లోరిడి 1/3gr., ట్యూబ్ ఆఫ్ 20 5384 ట్యూబులు

షరా:- ఎమెటైన్ తీసుకొనే నిమిత్తం ఈ స్టోరులు డ్రగ్ ఆక్టుక్రింద, డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ లైసెన్సులు గలవారికి మాత్రమే అమ్మబడును.

స్టోరుల పూర్తి వివరాలు, ప్రమాణములు, అమ్మకం షరతులు వగైరా, సెట్టు 1-కి రు. 5/-లు నగదుగాగాని, మనీయార్డరు ద్వారాగాని చెల్లించి, (ఈ సొమ్ము వాపసు చేయబడదు) న్యూఢిల్లీ, షాజహాన్ రోడ్డు, కాష్‌బ్రాంచి, సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డైరెక్టరు జనరల్ నుండిగాని, కలకత్తా, బొంబాయి, మద్రాసులలోని సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డైరెక్టరేట్సు నుండిగాని కొనుక్కోవచ్చును.

అన్నిచోట్లను టెండరు ఫారముల అమ్మకము ఆయా టెండరు గడువు తేదీ ముందునాటికి మ. 3 గం.కు నిలిపివేయబడును.

టెండర్లు పైన చూపిన గడువు తేదీలలో సా. 2-30 గం.ల వరకు తీసుకొనబడి, అదేరోజు సా. 3 గం. లకు తెరవబడును.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్సు
డిస్పోజల్సు వింగ్, న్యూఢిల్లీ

DGS & D—AC 55/90

రాబోవు పక్షంవారీ సెలెక్షనుకు వేచియుండండి

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

25/10/55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 250
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
25-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

డిగ్రీలు లేకుండానే ప్రభుత్వోద్యోగాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—ప్రభుత్వోద్యోగాలలో చేరడానికి ఇకముందు డిగ్రీల అవసరం వుండదని నేడు యువజనోత్సవ సభలో ప్రసంగిస్తూ విద్యా మంత్రి మౌలానా ఆజాద్ సూచించారు. నియమావళిని మార్చి, డిగ్రీ కోర్సులు చదువుకోనక్కర్లేకుండానే ప్రభుత్వోద్యోగాలలో చేరడానికి యువకులకు అవకాశం కల్పించే విషయం ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన అన్నారు.

తెలంగాణా భవితవ్యం - ఢిల్లీలో శ్రీ రామకృష్ణరావుగారి చర్చలు

విశాలాంధ్ర సమస్యపై కాంగ్రెసు వైఖరి స్పష్టీకరణకు నెహ్రూ, పంత్‌లతో సమాలోచనలు

హైదరాబాదులో ఆంధ్ర, తెలంగాణా నాయకుల సంప్రతింపులు ప్రారంభం

హైదరాబాదు, అక్టోబర్ 24—విశాలాంధ్ర నిర్మాణ సమస్యలపై ఆంధ్ర, తెలంగాణా నాయకుల మధ్య మంగళవారంనాడు యిక్కడ జరగనున్న సమాలోచనలలో పాల్గొనడానికిగాను ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేడే ఢిల్లీ నుంచి విమానం మీద యిక్కడకు వచ్చారు.

హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నిన్న సాయంకాలం ఢిల్లీలో ప్రధాని నెహ్రూను కలుసుకున్నారు. నేడు హోం మంత్రి పండిట్ గోవింద వల్లభపంత్‌ను కూడా కలుసుకొన్న తరువాత పై సమాలోచనలు ప్రారంభమగు సమయానికి యిక్కడికి రాగలరని తలంచబడుతున్నది.

శేషించిన హైదరాబాదు రాష్ట్ర భవితవ్య సమస్యను విశాలాంధ్ర నిర్మాణంపై కాంగ్రెసు వైఖరిని గురించి స్పష్టంగా తెలుసుకొనడానికి గాను శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు ఈ సమాలోచనలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది.

శేషించిన హైదరాబాదు రాష్ట్రం 1961 వరకు ప్రత్యేకంగావుండి, ఆ తరువాత మూడింట రెండువంతుల మెజారిటీ నిర్ణయంతో ఆంధ్రలో విలీనం కావాలని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసివున్న సంగతి పాఠకులకు విదితమే.

విశాలాంధ్ర నిర్మాణ సూత్రానికి ఆమోదించిన తరువాత, వెంటనే దానిని అమలు జరపాలి కాని, అయిదు సంవత్సరాలు వాయిదా వేయడంవల్ల హైదరాబాదులో రాజకీయమైన అస్థిరత్వం పెరుగుతుందని, ప్రతిపక్షాలు బలపడిపోగలవని, ఆంధ్ర కాంగ్రెసువారు హైదరాబాదు కాంగ్రెసులోని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాని హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసులో పలుకుబడికలిగిన ఒక వర్గంవారు, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు, ఇద్దరు మంత్రులతో సహా, తెలంగాణా ప్రత్యేకరాష్ట్రంగా వుండాలన్న సిఫారసును అమలు జరపాలని కోరుతున్నారు.

ఇందుకు సంబంధించిన సమస్యలను చర్చించుకొనడానికిగాను, ఆంధ్ర హైదరాబాదు మంత్రులు, కాంగ్రెసునాయకుల సమావేశం మంగళవారంనాడు యిక్కడ ఏర్పాటు చేయబడింది.

ఈ సమాలోచనలలో పాల్గొనడానికిగాను ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకట్రావుగారు, సహకార శాఖామంత్రి శ్రీ సంజీవయ్యగారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగార్లు కర్నూలు నుంచి మంగళవారం ఉదయానికి హైదరాబాదు చేరగలరని తలంచబడుతున్నది.

శ్రీ అల్లూరి వివరణ

విశాలాంధ్ర నిర్మాణానికి సుముఖత్వాన్ని హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలో తెలియజేశారన్న వార్తలకు కర్నూలులోని రాజకీయ వర్గాలు హర్షాన్ని ప్రకటించినవి.

"ఇది చాలా సంతోషాన్ని కలిగించే వార్త" అని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు అన్నారు.

హైదరాబాదుకు బయలుదేరి వెడుతూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ "రేపు హైదరాబాదులో జరగనున్న సమాలోచనలకు యిది శుభ సూచన" అని అన్నారు.

విశాలాంధ్ర నిర్మాణంవల్ల ఆర్థికంగా ఆంధ్ర-తెలంగాణాలకు కలగగల ప్రయోజనాలను తాము తెలంగాణా నాయకులకు వివ

(మిగతా 2 వ పేజీలో)

సెలవు

1955 అక్టోబర్ 25 వ తేదీ మంగళవారం మహర్నవమి సందర్భంగా "ఆంధ్రప్రభ" కార్యాలయానికి సెలవు. అక్టోబర్ 26 వ తేదీగల పత్రిక వెలువడదు. పునర్దర్శనం అక్టోబర్ 27 వ తేదీ గురువారం. —మేనేజర్.

హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సందేశం

హైదరాబాద్, అక్టోబరు 23—హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం నేడిచ్చట సమావేశమై, ఫజల్ ఆలీ కమిషన్‌వారు, హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తికి చేసిన ప్రతిపాదనలు, రాష్ట్రప్రజల చిరకాల వాంఛితానికి అనువుగా వున్నవని తీర్మానించింది. సంస్థాన విభజన తరువాత తెలుగు, కన్నడ, మరాటీ ప్రాంతాల భవితవ్యాన్ని గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించలేదు. కాని, ఆయా ప్రాంతాల ప్రదేశ్ కాంగ్రెసు సభ్యుల అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకోవాలని నిశ్చయించుకున్నది. అంతేకాదు, జిల్లాకాంగ్రెసు కార్యవర్గాల అభిప్రాయాలను కూడా సేకరించదలచింది.

ఇలా సేకరించిన అభిప్రాయాలను ఢిల్లీలో జరగనున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుల సమావేశానికి, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశానికి అందజేయదలచింది కూడా.

ప్రదేశ్ కాంగ్రెసులోని తెలుగు, కన్నడ, మరాటీ ప్రాంతాల సభ్యులు విడివిడిగా అక్టోబరు 30, 31 తేదీలలో హైదరాబాదులో సమావేశం కానున్నారు కూడా.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులలో సరిహద్దులకు సంబంధించిన సర్దుబాట్లు కొన్ని జరగాలని కూడా హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం తన తీర్మానంలో స్పష్టపరిచింది.

ఫజల్ ఆలీకమిషన్ నివేదికను గురించి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్‌తో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్ళిన బొంబాయి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యస్. కె. పాటిల్ సోమవారంనాడు బొంబాయికి తిరిగివచ్చారు.

ఇటాలియన్ ప్రధానితో డల్లెస్ చర్చలు

అంతర్జాతీయ సమస్యలపై

రోమ్, అక్టోబర్ 23—అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడిక్కడ రెండు గంటలసేపు ఇటాలియన్ ప్రధాని ప్రొఫెసర్ ఆంటొనియో సెగ్నితోను, విదేశాంగమంత్రి ప్రొఫెసర్ గైటానో మార్టినోతోను చర్చలు జరిపారు. రాజకీయ పరిస్థితి గురించి, ముందు జరుగనున్న అంతర్జాతీయ సమావేశాలలో రాగల సమస్యలను గురించి సమాలోచన జరిగి వుంటుందని భావించబడుతున్నది.

మిత్రరాజ్యసమితిలో ఇటలీకి సభ్యత్వమివ్వడం గురించి కూడా చర్చించబడిందట.

1958 ఏప్రిల్ ఒకటవ తేదీలోగా దేశం మొత్తంపై మద్యనిషేధం అమలు

—విచారణ సంఘం చేసిన సిఫారసుల ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—1958 ఏప్రిల్ ఒకటవ తేదీలోగా దేశం మొత్తంపై మద్యనిషేధాన్ని అమలు పరచే కార్యక్రమాన్ని పూర్తిచెయ్యాలని మద్యనిషేధ విచారణ సంఘం సిఫారసు చేసింది. మద్యనిషేధ విధానాన్ని ప్రతిరాష్ట్రం బలపరస్తున్నదని కూడా ఈ సంఘం తన నివేదికలో పేర్కొన్నది.

ఈ నివేదిక నేడే ప్రకటించబడింది.

"మద్య నిషేధ విధానానికి ప్రజా సహకారాన్ని సమీకరించడానికీ, ఈ విధానాన్ని అమలు జరిపేందుకై అన్ని రాష్ట్రాలూ తమ దృష్టిని కేంద్రీకరించడానికీ వీలుగా దేశమంతటా పూర్తిగా మద్య నిషేధాన్ని అమలు జరపడానికి ఒక నిర్దిష్టమైన తేదీని లక్ష్యంగా పెట్టుకోవడం అవసరమని మేము భావిస్తున్నాము", అని ఈ సంఘం సమర్పించిన నివేదికలో పేర్కొనబడింది.

మద్య నిషేధం అమలు జరిగిన బొంబాయి, మద్రాసు రాష్ట్రాల అనుభవాన్ని బట్టి, మద్యనిషేధం ఉత్తమమైన విధానమే గాకుండా, ఆచరణ సాధ్యమని కూడా తేలిందనీ, దేశమంతటా మద్యనిషేధాన్ని ప్రవేశపెట్టి, సమర్థంగా అమలుజరపడం ద్వారా శాశ్వతమైన సత్ఫలితాలను పొందడమే ధ్యేయం కావాలని ఈ సంఘం సూచించింది.

పరిస్థితుల తీవ్రతను, ఈ విధానాన్ని అమలుజరపడంలో ఆయారాష్ట్ర ప్రభుత్వ ఎదుర్కోవలసిన సమస్యలను దృష్టిలో పెట్టుకునే, 1958 ఏప్రిల్ 1 వ తేదీలోగా దేశమంతటా మద్యనిషేధం అమలుజరగాలని సిఫార్సు చేశామని కూడా ఈ సంఘం వివరించింది.

మద్యనిషేధ విధానాన్ని, అమలు జరపడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని ఆమోదించామని రాష్ట్ర ప్రభుత్వాలు వర్తమాన సంవత్సరాంతంలోగా ప్రకటించాలనీ, యిలా చేయడం ద్వారా ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించబడడానికి ప్రజల సహకారం పూర్తిగా లభించేటట్లు ప్రయత్నాలు చేయాలనీ కూడా ఈ సంఘం సిఫార్సు చేసింది. మద్యనిషేధం ప్రభుత్వ జాతీయ విధానమని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక ప్రకటన చేయాలని, ప్రచారం ద్వారానూ, నిర్బంధ నిబంధనలు అమలు జరపడం ద్వారానూ, వైద్య అవసరాలకు తప్ప మత్తును కలిగించే ద్రవ్యాలను మందుల వాడకాన్ని పూర్తిగా ఆపు చేయించాలనీ 1958 ఏప్రిల్ 1 వ తేదీకి రాష్ట్ర శాసనసభలు మద్యనిషేధ చట్టాలు చేయాలనీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ సంఘం సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు మద్య నిషేధాన్ని ఆమోదిస్తూ ప్రకటించిన తేదీకీ, ఈ విధానం పూర్తిగా అమలులోకి రావలసిన తేదీ (అంటే 1958 ఏప్రిల్) కి మధ్యగల కాలంలో మద్య నిషేధాన్ని అమలు జరపడానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ, యిందు కవసరమైన తదితర చర్యలను కూడా తీసుకోవాలనీ ఈ సంఘం సిఫార్సు చేసింది. మద్యనిషేధం యిదివరకటినుంచీ అమలులోవున్న రాష్ట్రాలలో యీ విధానం యింకా సమర్థంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంలో ఈ సంఘం సిఫార్సు చేసిన అదనపు చర్యలు కూడా అమలులోకి వస్తాయి. కొంత ప్రాంతంలో మాత్రమే ఈ విధానం అమలు జరుగుతున్న రాష్ట్రాలలో, మద్యనిషేధం రాష్ట్రమంతటా కూడా అత్యంత సమర్థంగా అమలు జరపడానికి చర్యలు తీసుకోవాలని ఈ సంఘం సిఫార్సు చేసింది.

సార్ ప్రధాని రాజీనామా

సార్‌బ్రూకెన్, అక్టోబర్ 24—సార్‌ను యూరోపియన్ కంట్రోలులో పెట్టడానికై తయారుచెయ్యబడిన నివేదికను ప్రజలు త్రోసివేసిన పిమ్మట సార్ ప్రధాని హెర్ జోహాన్స్ హాఫ్‌మాన్ తన పదవికి రాజీనామా యిచ్చినట్లు నేటి ఉదయం యిక్కడ ప్రకటించబడింది.

ఈ నివేదికను బలపరచినవారికి ఈ 64 సంవత్సరాల వయసుగల ప్రధాని నాయకత్వం వహించాడు. అయితే, ఈనివేదికపై ఆదివారంనాడు జరిగిన ప్లెబిసైట్‌లో ప్రో-జర్మన్ పక్షాలు పెద్ద మెజారిటీ సంపాదించినవి.

జర్మన్ భాష వ్యవహారంలో వున్న సార్ ఈ నివేదికఫలితంగా జర్మనీనుంచి శాశ్వతంగా విడిపోగలదని ఈ పక్షాలవారు భావించారు. వీరికి డాక్టర్ హీన్‌రిచ్ ష్నీడెర్ నాయకత్వం వహించాడు.

ఇండియాలోని వరద బాధితుల పట్ల సానుభూతిని వెల్లడిస్తూ చైనా ప్రధాని చౌ ఎన్-లై భారత ప్రధానికి ఒక సందేశం పంపారు.

ఆంధ్రలో అదనపు పన్నుల ప్రతిపాదనలు

నీటి తీరువ, మాగాణి శిస్తుల హెచ్చింపుతో పాటు వ్యవసాయాదాయంపై పన్ను విధింపు

కర్నూలు, అక్టోబర్ 24—రాష్ట్రంలో ద్వితీయ ప్రణాళికను అమలుపరచే నిమిత్తం శిస్తులను పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు కొన్ని ప్రతిపాదనలను చేశారు.

ఈ ప్రతిపాదనలు నవంబరు 1 వ తేదీని విజయవాడలో జరుగనున్న ఐక్య లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ సమావేశంలో చర్చకు ప్రతిపాదించబడగలవని భావించబడుతున్నది.

ఈ ప్రతిపాదనలలో రాష్ట్రమంతటా ఒకే రేటు ప్రకారం భూమిశిస్తుపై సర్‌చార్జీని విధించాలన్న ప్రతిపాదన ఒకటి. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఈ సందర్భంలో వ్రాసిన ఒక "నోట్"లో ఇంకా ఇలా పేర్కొన్నారు:

"రైత్వారీ భూములపై అసెస్‌మెంట్ నిర్ణయానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వున్న అసెస్‌మెంట్‌కు, మరికొన్ని జిల్లాలలో అమలులో వున్న విధానానికి మధ్య చాలా వ్యత్యాసం వున్నట్లు స్పష్టమైంది. కొన్ని ఏళ్ళుగా శిస్తు రేట్లను ఏవో కారణాలవల్ల సవరించడానికి ప్రయత్నించనందున ఆటి వ్యత్యాసాలు కనిపిస్తున్నవి. ఇప్పుడే కనక శిస్తు రేట్లను సవరించడానికి పూనుకున్న పక్షంలో గత 20 ఏళ్ళలో ధరలు బాగా పెరిగినందున అసెస్‌మెంటును హెచ్చించవలసిన అవసరం ఏర్పడగలదు. రైత్వారీ శిస్తు రేట్లను పునఃపరిశీలించి హెచ్చించిన పక్షంలో అసమానతలు తగ్గిపోగలవు."

"రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో వున్న నీటి తీరువ రేట్లను కూడా సవరించడం అవసరం. ధరలు బాగా హెచ్చినందున వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వహించడానికయ్యే ఖర్చులుకూడా పెరిగిపోయినవి. అందుచేత నీటితీరువరేట్లను హెచ్చించడం ద్వారాను, అభివృద్ధిపన్నును విధించడం ద్వారాను అదనపు ఆదాయాన్ని సమకూర్చడం అత్యవసరం."

"ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వహించడానికి ధరలు పెరిగినందువల్ల అయ్యే అదనపుఖర్చును భరించడానికే కాక, వాటిని నిర్మించడానికి, నిర్వహించడానికి తెచ్చిన అప్పులను తీర్చడానికి కూడా నీటి తీరువ రేట్లను పెంచవలసి వుంది. నూటికి 25 వంతుల చొప్పున నీటి

(మిగతా 2 వ పేజీలో)

1956 అక్టోబరు నాటికి కొత్త రాష్ట్రాల అవతరణ

రాష్ట్రాల ముఖ్య మంత్రుల సభ నిర్ణయించిన కార్యక్రమం వివరాలు

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 23—

కొత్త రాష్ట్రాలు 1956 అక్టోబర్ 1 వ తేదీని అవతరించాలన్న ఏకగ్రీవ నిర్ణయం నేడిచ్చట సమావేశమైన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగింది.

రాజ్యాంగరీత్యా రాష్ట్రాల ప్రతిపత్తిలో ప్రస్తుత మున్న భేదాలను తొలగించాలని, రాజప్రముఖ్ పదవులను రద్దు చేయాలని ఫజల్ ఆలీ కమిషన్‌చేసిన సిఫారసులతో రాష్ట్రాల ముఖ్య మంత్రులందరు ఏకీభవించారు కూడా.

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను అమలు జరపడానికి ఈ సభలో అంగీకరించబడిన కార్యక్రమం ప్రకారం, రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యపై రాజ్యాంగంలోని మూడవ నిబంధన ప్రకారం రాష్ట్ర శాసనసభలను సంప్రతించడమనేది ఫిబ్రవరి నెల మధ్యలో పూర్తికావలసి వుంది. 1956 మేనెల ఆఖరుకు రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లు పార్లమెంటు ఆమోదాన్ని పొందవలసి వుంటుంది కూడా.

కొత్త రాష్ట్రాల అవతరణ తేదీని గురించి జరిగిన చర్చలలో కొందరు ముఖ్యమంత్రులు, అక్టోబర్ కంటె ముందుగానే కొత్త రాష్ట్రాల ఏర్పాట్లు పూర్తికావాలని చెప్పారట. కాని అక్టోబర్‌నుంచి ఆర్థిక సంవత్సరంలో రెండవ భాగం ప్రారంభం కాగలదు కనక, జమా ఖర్చులు తేల్చడానికి, తదితర పరిపాలనా వ్యవహారాల పరిష్కారానికి అక్టోబర్ 1 వ తేదీ వీలుగా వుంటుందనే నిశ్చయానికి చివరకు వచ్చారట. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి కూడా ఇదే పద్ధతిని అనుసరించి వుండడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారట. ఇండియా ఆడిటర్-జనరల్ సూచనపై 1953 ఆగస్టు 15 వ తేదీన కాక 1953 అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్ర రాష్ట్రావతరణ జరిగింది. కనక కొత్త రాష్ట్రాల అవతరణ అక్టోబర్ 1 వ తేదీన లేదా, మహాత్మాగాంధీ జన్మదినం, అక్టోబర్ 2 వ తేదీన తథ్యమని పరిశీలకులు భావిస్తున్నారు.

వచ్చే జనరల్ ఎన్నికలను వాయిదా వేయరాదని, అనుకున్న ప్రకారం 1957 ఫిబ్రవరికి వాటిని జరిపించి వేయాలని పెక్కు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడినారట. అయితే, వచ్చే ఏడాది అక్టోబర్‌కు 1957 ఫిబ్రవరికి మధ్యనున్న వ్యవధి నియోజకవర్గాల పునర్విభజన, యితరత్రా చెయవలసిన ఎన్నికల ఏర్పాట్లు వగైరాలు చేయడానికి చాలదని కొందరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడినారట. దీనికి హోంమంత్రి పండిట్ పంత్ సమాధానం చెబుతూ కొత్త ఎన్నికలు జరిపించడానికి నాలుగు నెలల వ్యవధి సరిపోతుందన్న హామీని యిచ్చారట.

అక్టోబరు 1 వ తేదీకి కొత్త రాష్ట్రాల నిర్మాణం తరువాత జనరల్ ఎన్నికలు జరిగే వరకు యిప్పుడున్న శాసన సభలను రద్దు చేయరాదన్న అభిప్రాయానికి కూడా ఈ సభ వారు వచ్చారు. సరిహద్దుల సర్దుబాట్లకు అనువుగా, ఆయా ప్రాంతాల సభ్యులతో కొత్త రాష్ట్రాల శాసనసభలు కొంతకాలం పని చేయగలవు. ఎన్నికలు జరగడానికి ముందుగా మాత్రమే వీటిని రద్దు చేయడం జరుగుతుంది.

ఇప్పుడున్న వివిధ రాష్ట్రాల శాసన సభలు నవంబరు చివరలో సమావేశమై ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై చర్చలు జరపనున్నవి. ఈ చర్చల వివరాలు, శాసన సభలలో కానవచ్చే విభిన్నాభిప్రాయాలను, తీర్మానాలను కూడా ఇండియా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర శాసనసభల అభిప్రాయాల దృష్ట్యా ఇండియా పార్లమెంటు కూడా డిశెంబరు నెల సమావేశాలలో రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని గురించి చర్చ జరపడంతో యిందుకు సంబంధించిన తొలి ఘట్టం సమాప్తమౌతుంది.

ఆ తరువాత ఇండియా రాజ్యాంగంలోని మూడవ సూత్రం ప్రకారం రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లును ఇండియా ప్రభుత్వం తయారుచేస్తుంది. కొత్త రాష్ట్రాల నిర్మాణం, సరిహద్దుల మార్పులు, కొత్తరాష్ట్రాల పేర్లకు సంబంధించిన మార్పులకు ఈ మూడవ సూత్రం పార్లమెంటుకు పూర్తి అధికారాన్నియిస్తున్నది ఈ ప్రకారం ఇండియా ప్రభుత్వం తయారుచేసిన బిల్లును అభిప్రాయాలు తెలుసుకొనడానికి గాను ముందుగా రాష్ట్రాల శాసన సభలకు పంపిస్తారు, ఆ తరువాత దానిని పార్లమెంటులో ప్రతిపాదిస్తారు. మే నెలలో బడ్జెట్ సమావేశాలు పూర్తి కావడానికి ముందే రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లును పార్లమెంటు ఆమోదించగలదని విశ్వసించబడుతున్నది.

ఆ తరువాత కొత్త రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకుగాను ఒకటికి మించిన నియోజకవర్గాల పునర్విభజన సంఘాలు నియమింపబడగలవని, వాటి కార్యక్రమం రెండు నెలలలో పూర్తి చేయవచ్చునని భావిస్తున్నారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం దృష్ట్యా రాజ్యాంగం సవరణకు ఫజల్ ఆలీ కమిషన్ చేసిన మరికొన్ని సూచనలను అమలు జరపడం వచ్చే జనరల్ ఎన్నికలలోగానే పూర్తి చేయాలని తలంచారట. కాని, వీటికీ కూడా రాష్ట్రాల ధ్రువీకరణ కావాలి కనక జనరల్ ఎన్నికల అనంతరమే అందుకు ప్రయత్నించవాలన్న అభిప్రాయానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినారు కూడా.





టి. శ్రీరాములు అండ్ కో

సెంట్రల్ ఆఫీసు

178, గోవిందప్ప నాయక్ వీధి,

మదరాసు-1

ఆంధ్ర గవర్నమెంటువారు అమ్మోనియం సల్ఫేటు ఎరువుల పంపకమునకు మమ్ములను గుంటూరు-కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాలలో పెండరు పరిషుగా నియమించిన తరువాత ప్రప్రథమముగా యిప్పుడే మాకు కోటా సరుకులు వచ్చుచున్నవి. పై మూడు జిల్లాలలో అన్ని ముఖ్య కేంద్రములలోగల మా డిపోల ద్వారా గవర్నమెంటు సీలింగు రేట్లకు అమ్మోనియం సల్ఫేటు దొరకగలదని యిందుమూలముగా రైతు లందరికి తెలియజేయడమైనది.

ఇట్లు,
పొట్టి సూర్యనారాయణ B.com,
జనరల్ మేనేజరు.

అకాలనెరపు, బట్టతల ఆపుటకు
కాశ్మీర్-కుసుమం
యునైటెడ్ కర్మసరీక్, ... అపాయములకు
సాంటలకస్
బ్రాంచి: గాంధినగరం, విజయవాడ.

గుణౌన్నత్యతకు 35 వత్సరములకు
కృష్ణవేణి సిరా
పైగా పేరుపొందినది

HEAVY CONCESSION ON PUJA
FOR ONE MONTH ONLY
GERMANY MADE
GUARANTEED 10 YEARS
BOTH FOR Rs. 22/-
Alarm Time Peace Superior Rs. 15/-
Pocket Watch Superior with Radium dial Rs. 13/-
Both together Rs. 22/- only
But separately they cost:-
Alarm Time Peace Rs. 15/-
& Pocket watch Rs. 13/-
Money Refunded if disapproved.
H. DAVID & CO.
POST BOX NO. 11424 CALCUTTA-6

1955 అక్టోబర్ 25, మంగళవారం

మన్మథనామ సంవత్సర

ఆశ్వయుజ శుద్ధ నవమి

నవమి పగ 3-2 గంటలవరకు

శ్రవణం పగ 9-31 గంగవరకు

వర్జ్యం: పగ 1-43 నుంచి 3-25 గంగ వరకు

కొత్త పన్నులు

(1 వ పేజీ తరువాయి)

తీరువ రేట్లను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇటీవల నిర్మించబడిన ప్రాజెక్టుల విషయంలో నీటితీరువ రేట్లను తగినంత హెచ్చుగా నిర్ణయించడం గాని, ప్రతిపాదించడం గాని జరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్టుల కింద భూముల విషయంలో ప్రభుత్వం చేసిన నీటితీరువరేట్ల హెచ్చింపు ప్రతిపాదన అమలు పరచబడకపోవచ్చు. ఇట్టి మినహాయింపుతోనే ఆ ప్రతిపాదన చెయ్యబడింది.''

వాణిజ్య పంటలపై ప్రత్యేకంగా సర్‌ఛార్జి విధించాలనే సూచనకూడా పార్టీ పరిశీలనకు ప్రతిపాదించబడుతుంది. ప్రస్తుతంపొలంలో ఏ పంటపండించినాఒకే మొత్తంశిస్తుగాచెల్లిస్తున్నారని, తక్కువ విలువైన వాణిజ్యపంటలు పండించినప్పుడు ఈ కొత్త ప్రతిపాదనవల్ల ఎక్కువ శిస్తు విధించడానికి వీలవుతుందని చెప్పబడుతున్నది.

వ్యవసాయాదాయపు పన్ను ను, లేదా భూమిశిస్తుపై సర్‌ఛార్జిని విధించాలనేది మరొక ప్రతిపాదన. నాన్-రయిత్వారీ ప్రాంతాలలో అదనపు భూమి శిస్తును విధించే ప్రతిపాదన కూడా ఈ నోట్‌లో వున్నది. ఈనాము భూములు ఎస్టేటులుకావు కనక, ప్రస్తుతం అవి రయిత్వారీ ప్రాంతాలకంటె తక్కువ శిస్తు చెల్లిస్తున్నవని, యిట్టి విచక్షణ చూపనవసరం లేదని వివరించబడింది.

చెన్నపురి ఆంధ్ర మహాసభలో పండిత సన్మానం

మద్రాసు, అక్టోబర్ 24—చెన్నపురి ఆంధ్ర మహాసభ సారస్వతశాఖ యాజమాన్యమున దశరా మహోత్సవాల సందర్భంలో ఈ నెల 26 వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు వి. పి. హాల్‌లో కళా ప్రపూర్ణ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారికి, "శివభారత" గ్రంథకర్త శ్రీ గడియారం వెంకటశేషశాస్త్రిగారికి సన్మానం జరుగుతుంది. సభకు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు అధ్యక్షత వహిస్తారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, డాక్టర్ గిడుగు సీతాపతి, విద్వాన్ విశ్వం, పిలకా గణపతిశాస్త్రి, శ్రీరంగం నారాయణబాబు, ప్రొఫెసర్ పి. సాంబమూర్తి, మదిగొండాన్ వెంకటేశ్వర్లు మొదలైన ప్రముఖులు అనేకులు ఉపన్యసిస్తారు.

బీహార్‌లో దక్కొర పరిశ్రమ ప్రజోపకరమైన పరిశ్రమగా ప్రకటించబడింది. నవంబర్ ఒకటవతేదీనుంచి అమలులోనికి వచ్చే గడువుపుంది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

1955 అక్టోబర్ 25, మంగళవారం

ఢిల్లీ చర్చలు

ముఖ్య మంత్రుల ఢిల్లీ సభ చేసిన ముఖ్య నిర్ణయాలేవీ లేవనే చెప్పవచ్చునేమో! రాష్ట్రాలన్నింటికీ సమాన ప్రతిపత్తి, రాజప్రముఖుల వ్యవస్థకు స్వస్తి, జనరల్ ఎన్నికలను వాయిదా వేయవలసిన అవసరం రాకుండా, వీలైనంత త్వరలో కొత్త రాష్ట్రాల నిర్మాణం—ఈ విషయాలపై భిన్నాభిప్రాయాలు లేవు. కాబట్టి వీటికి అనుకూలంగా ముఖ్యమంత్రుల సభ తీర్మానించడం పెద్ద విశేష మేమీ కాదు.

ఫజల్ ఆలీ కమిషన్ సూచనలలో వివాదాంశాలుగా పరిణమించినట్టివి పెక్కు లున్నా, వాటిలో ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. ఆయా ప్రాంతాల వారిని ఎంతగానో కలవరపరుస్తున్న ఈ నాలుగు విషయాలివి:

(1) తెలంగాణా ఆదిలో ప్రత్యేక రాష్ట్రంగానే అవతరించి, తాను విశాలాంధ్రలో చేరనున్నదీ, లేనిదీ 1961 లో నిర్ణయించుకొనవలెనా? లేక, ఆ నిర్ణయం ఇప్పుడే జరగవలెనా?

(2) బొంబాయి నగరం రాజధానిగా బృహన్మహారాష్ట్రం ఏర్పడవలెనా? లేక, విదర్భ విడిగా వుండవలెనా? విదర్భ సమేతంగా బృహన్మహారాష్ట్ర నిర్మాణం జరిగితే, బొంబాయి నగరం దానికి రాజధాని కావలెనా? లేక, ఆ నగరం కేంద్ర ప్రభుత్వ పరిపాలన కిందికి పోవలెనా?

(3) విదర్భ విడిపోయిన తర్వాత మిగిలే మధ్యప్రదేశ్‌లో మధ్యభారత్‌ను, వింధ్యప్రదేశ్‌ను, భోపాల్‌ను చేర్చవలెనా? అలా చేర్చితే, ఆ కొత్త రాష్ట్రం విస్తీర్ణం చాలా పెద్దదై, పరిపాలనా సౌష్ఠవం చెడిపోదా?

(4) పంజాబ్, పెప్సూలను మాత్రమే కలిపి, ఒక రాష్ట్రాన్ని చేయడమా? లేక, హిమాచల్ ప్రదేశ్‌ను కూడా వీటితో కలిపి వేయడమా?

ఈ నాల్గింటిలో చివరి విషయం ఫజల్ ఆలీ కమిషన్ సభ్యుల మధ్యనే వివాదాంశమైంది. హిమాచల్ ప్రదేశ్‌ను విడిగా వుంచాలని కమిషన్ అధ్యక్షుడు మిస్టర్ ఫజల్ ఆలీ అభిప్రాయపడగా, కమిషన్ సభ్యులిద్దరు ఆయనతో ఏకీభవించలేక పోయారు. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్‌ను గురించికూడా కమిషన్‌లో ఏకాభిప్రాయం లేకపోయింది. దాన్ని విభజించి, రెండు రాష్ట్రాలు చేయాలని శ్రీ పణిక్కర్ కోరగా, మిగిలిన వారిద్దరు అందుకు సమ్మతించలేదు. అయితే, ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు తక్కిన నాలుగు ముఖ్య వివాదాంశాలవలె (ముందు మాట చెప్పలేముగాని, ఇప్పటికి మాత్రం) ఎక్కువ సంచలనాన్ని కలిగించడం లేదు.

ప్రధాన వివాదాంశాలు నాల్గింటిలోను ఒక్కదాన్ని గురించి కూడా ముఖ్య మంత్రుల సభ ఎట్టి నిర్ణయాన్నీ చేయలేదు. అయితే, ఇంతలోనే వీటి విషయమై నిర్ణయాలు జరగగలవని ఆశించడానికి వీలులేదు. ఇంకా చర్చలు జరగాలి; రాయబారాలు కొనసాగాలి; రాజీలకు అవకాశాలుంటే వాటిని పరిశీలించాలి; ప్రజాభిమతమేమో స్పష్టంగా వ్యక్తం కావాలి. అప్పుడుగాని నిర్ణయాలకు తగు సమయం రాదు.

అయితే, విశాలాంధ్రకు సంబంధించినంతవరకు ప్రజాభిమతం ఇప్పటికే కొంతవరకు సువ్యక్తమైంది. హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు సయితం విశాలాంధ్రను గురించి విభిన్నాభిప్రాయాలు లేవని ఢిల్లీ సభలో అంగీకరించారట. అయితే, "విశాలాంధ్ర వెంటనే ఏర్పడవలెనా? లేక, కొంతకాలం తర్వాతనా?'' అనే విషయాన్ని గురించి మాత్రం మొత్తంపై తీవ్రమైన విభేదాలే కలవన్నారట. అయినా కొంతకాలమైన తర్వాత విశాలాంధ్ర నిర్మాణమే తెలంగాణా అభిమతమైతే, దీన్ని గురించి దానికి ఎట్టి సందేహం లేకపోతే, ఇప్పుడే చేరడం ఉభయ-ప్రాంతాలకు అధిక క్షేమదాయకం కాదా?

దాదాపు రెండు శతాబ్దాల నుంచి వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన కింద వున్న ప్రాంతాలు ఒకే రాష్ట్ర ప్రభుత్వాధీనంలోకి రావాలంటే, పరిష్కరించుకొనవలసిన గడ్డు సమస్యలు కొన్ని వుంటాయనడం నిర్వివాదం. అయితే, అవి ఇప్పుడైనా వుంటాయి; అయిదేళ్ళ తర్వాతనైనా వుంటాయి. ఎప్పటికైనా వాటి పరిష్కారం తప్పనప్పుడు వాటిని ఇప్పుడే ఎందుకు పరిష్కరించుకోరాదు? ఇంతేకాక, విశాలాంధ్ర నిర్మాణం జరగడమే తడవుగా ఆంధ్రరాష్ట్ర శాసనాలను, ఆంధ్ర ప్రభుత్వ విధానాలను తు. చ. తప్పకుండా తెలంగాణా అనుసరించ నక్కరలేదు; తెలంగాణాను ఇదేవిధంగా ఆంధ్రరాష్ట్రం అనుసరించ నక్కరలేదు. ఏక విధమైన శాసనాలను, విధానాలను క్రమక్రమంగానే ప్రవేశపెట్టుకోవచ్చు. ఇలాంటి విషయాలలో ముఖ్యంగా కావలసింది ఒక్కటే, అది పరస్పర విశ్వాసం. అది కొరవడనినాడు విశాలాంధ్ర నిర్మాణం వెంటనే జరగడమే శ్రేయస్కరం.

నేడే హైదరాబాద్‌లో విశాలాంధ్ర సమస్యపై ఆంధ్ర, తెలంగాణా నాయకుల మధ్య సంభాషణలు ప్రారంభమైనాయి. శ్రీ బూర్గుల రామకృష్ణ రావుగారు ఢిల్లీలోనే ఆగిపోయి, దీన్ని గురించే నెహ్రూ, పంత్‌లతో చర్చిస్తున్నారు. ఈ సమాలోచనలన్నింటి ఫలితంగా విశాలాంధ్ర తక్షణ నిర్మాణానికే తెలంగాణా సుముఖత ప్రదర్శిస్తే, తెలుగు వారందరు ఎంతైనా సంతోషించగలరనడంలో సందేహం లేదు.

గ్రామాలలో నీటిసప్లయి పథకాల అమలు

ఆంధ్ర ప్రభుత్వోద్యోగులతో అమెరికన్ నిపుణుని చర్చలు

కర్నూలు, అక్టోబర్ 21—ఆంధ్రరాష్ట్రంలో గ్రామీణ నీటిసరఫరా అభివృద్ధి పథకాలను అమలుపరచడానికి అవసరం కాగల యంత్ర పరికరాల విషయమై సాంకేతిక సహకార సంస్థ నిపుణుడు డాక్టర్ డి. ఎస్. స్టోనర్ నేడిక్కడ ఆంధ్ర ప్రభుత్వాధికారులతో చర్చించారు.

ఇండియాలోని పరిస్థితులను తెలుసుకొనడానికి తాను ప్రథమంగా పర్యటిస్తున్నానని, ఇంకోసారివచ్చి వివరాలను పరిశీలించి, నీటి సప్లయికి వినియోగించవలసిన యంత్ర పరికరాల గురించి సలహా లివ్వగలనని డాక్టర్ స్టోనర్ చెప్పారు.

కొన్ని కార్యక్రమాలను అమలు పరచడానికి విదేశాలనుంచి దిగుమతి చేసుకొనే యంత్ర పరికరాలను కొనడానికి సాంకేతి సహకార సంస్థవారు ఆర్థిక సహాయం చెయ్యగలరని ఆయన ప్రకటించారు.

ఆరోగ్య, స్థానిక స్వపరిపాలన శాఖ కార్యదర్శి శ్రీ కె. ఎస్. అనంతరామన్, చీఫ్ ఇంజనీరు శ్రీ సి. శేషావతారం, శానిటరీ ఇంజనీరు శ్రీ జె. వి. కోయిల్ పిళ్ళె, జాతీయ గ్రామీణ నీటిసరఫరా స్కీము ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ బి. వెంకటాచలంగార్లతో డాక్టర్ స్టోనర్ నేడిక్కడ చర్చలు జరిపారు.

అమ్‌స్టర్‌డామ్‌నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్‌వారి స్కైమాస్టర్ విమానంలో శాంటాక్రజ్ విమానాశ్రయానికి వచ్చిన పాకిస్తాను నావికులు 29 మంది వద్ద ప్యాస్‌పోర్టులు లేనందున అధికారులు దిగనీయలేదు. [illegible] చేశారు.



"తాంబూలాలు మాత్రమే యిప్పుడు"

"విశాలాంధ్ర విషయమై విభిన్నాభిప్రాయాలు లేనే లేవు. అయితే, అది వెంటనే యేర్పడవలెనా, లేక కొంతకాలం తర్వాతనా అనేదాన్ని గురించి ఏకాభిప్రాయం లేదు''—హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణారావుగారి సూచన

అకాలీదళ రాయబారవర్గంతో ప్రధాని నెహ్రూ చర్చ

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—మాస్టర్ తారాసింగ్ నాయకత్వాన అకాలీదళ రాయబారవర్గం నేటి మధ్యాహ్నం 11 గంటలకు ప్రధాని నెహ్రూను కలుసుకొని పంజాబ్ విషయమై ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులను గురించి చర్చించింది.

రాయబారవర్గంలో నాయకుడు మాస్టర్ తారాసింగ్ కాక మరి నలుగురు వున్నారు. వారిలో పెప్సూ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జ్ఞాన్‌సింగ్ రారేవాలా, సర్దార్ హుకుమ్ సింగ్ (యం. పి.) జ్ఞానికర్తార్‌సింగ్ (యం. యల్. సి.,) సర్దార్ జోద్‌సింగ్‌లు వున్నారు. రాయబారవర్గంవారు ప్రధాని నెహ్రూతో సమాలోచనలు జరుపుతూ వుండగా, ప్రధాని ఆవరణలో కొంతమంది అకాలీలు వేచి వున్నారు.

ప్రధాని నెహ్రూను కలుసుకొనడానికి రాయబారవర్గం బయలుదేరేముందు సర్దార్ హుకుమ్‌సింగ్ ఇంట్లో సర్దార్ జోద్‌సింగ్ ఆధిపత్యం కింద ప్రార్థనలు జరుపబడినవి.

ప్రధానితో చర్చల అనంతరం అకాలీదళ రాయబారవర్గం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రధానితో తాము జరిపిన చర్చల ధోరణి తమకు సంతృప్తికరంగా వున్నదన్నారు. ప్రస్తుతానికి చర్చలు పూర్తి అయినవని తమ కోర్కెలను గురించి వివరణ అవసరమైతే తమకు కబురుచేస్తే తాము తిరిగి ప్రధానిని కలుసుకొనగలమని మాస్టర్ తారాసింగ్ అన్నారు.

"కొత్త రాష్ట్రాల కారణంగా ఎవ్వరికీ ఉద్యోగాలు ఊడిపోరాదు"

—రాష్ట్ర ముఖ్యమంత్రుల సభ తీర్మానం

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—

రాష్ట్రాల పునర్నిర్మాణం, వివిధ రాష్ట్రాలలో యిప్పుడున్న ఉద్యోగులను తగ్గించడానికి దారితీసేదిగా వుండరాదన్న ఏకాభిప్రాయానికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభవారు వచ్చినట్టు తెలుస్తున్నది.

ఇప్పుడున్న ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు కాక, మరికొన్ని కొత్త సర్వీసులను ప్రారంభించాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సూచనలకు వీరు విముఖత్వాన్ని ప్రకటించినట్టుగా కూడా తెలుస్తున్నది.

ప్రస్తుతానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీసు సర్వీసు అనేవి మాత్రమే ఆల్ ఇండియా సర్వీసులుగా వున్నవి. కొత్తగా ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసును, మెడికల్ సర్వీసును, ఫారెస్టు సర్వీసును కూడా ప్రారంభించాలని ఫజల్ ఆలీ కమిషన్ సూచించింది.

రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులను ఇండియా ప్రెసిడెంట్ నియమించాలని కూడా ఫజల్‌ఆలీ కమిషన్ చేసిన సూచనను రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరాకరించారట. ప్రస్తుతం రాజ్యాంగరీత్యా గవర్నర్లు, లేదా రాజప్రముఖులు పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులను నియమించడం జరుగుతున్నది.

హైకోర్టు జడ్జీల నియామకానికి కూడా కమిషన్ చేసిన సూచనలు ఆచరణలో పెక్కు చిక్కులు తెచ్చిపెట్టగలవని భావించారట. జడ్జీల జీతాలు రాష్ట్రానికొక రకంగా వున్నందున ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి జడ్జీలను ట్రాన్స్‌ఫర్ చేయాలనడంతో జీతాలకు సంబంధించిన కొత్త సమస్యలు ఏర్పడగలవని తలంచారట. దేశం మొత్తంమీద జడ్జీల జీతాలు ఒకేరకంగా వుండేటట్టు చూడవలసి వుంటుందని భావించారట.

పోతే, విభిన్నప్రాంతాల విలీనీకరణవల్ల వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగుల జీతాలను రాష్ట్రం మొత్తంమీద ఒకే స్థాయిలో వుండేటట్టు చేయడమనేదికూడా అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నది. ఉదాహరణకు—మైసూరు, తిరువాన్కూర్‌లలోని ఉద్యోగుల జీతాల స్కేల్స్, మద్రాసు, బొంబాయి రాష్ట్రాలలో కంటె తక్కువగా వుంటున్నవి. కనుక హెచ్చు జీతాలు పొందుతున్నవారికి హామీని ఇవ్వడంతోపాటు, కొత్త రాష్ట్రాలలో చేరుతున్న ప్రాంతాల ఉద్యోగుల జీతాలను తప్పనిసరిగా పెంచవలసి వుంటుంది కూడా.

రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన కొన్ని పరిపాలనా సమస్యలపై సౌరాష్ట్రం ముఖ్యమంత్రి వ్రాసిన లేఖను ప్రధాని నెహ్రూ నేటి సమావేశంలో ముఖ్యమంత్రు లందరికి చదివి వినిపించారట. ఆ లేఖలోని ప్రధానాంశాలు కొన్నింటితో ప్రధాని నెహ్రూ ఏకీభవించినారట కూడా.

రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లులోని పదజాలం, కొత్త రాష్ట్రాలను నిర్మిస్తున్నారన్న అర్థాన్ని యిచ్చేదిగా వుండాలేకాని, ఒక రాష్ట్రాన్ని లేదా ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంలో విలీనం చేస్తున్నారనే అర్థాన్ని యివ్వకుండా చూడాలని సౌరాష్ట్ర ముఖ్యమంత్రి తన లేఖలో వ్రాశారట. కొత్తరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఉద్యోగులు వగైరాలకు సంబంధించిన సమస్యలలో కొన్ని సౌకర్యాలు కలగగలవట. ఉద్యోగుల సీనియారిటీని నిర్ణయించడం, కేడర్ల ఏర్పాటు సర్వీసు నిబంధనలు, సర్వీసుల సంఖ్య లేదా అదనపు సిబ్బంది వగైరాల నిర్ణయం, కొత్త రాష్ట్రం మొత్తాన్ని ప్రాతిపదిగా తీసుకొని, నిర్ణయించగలరే కాని ఆ రాష్ట్రంలోని ఒక భాగాన్ని మాత్రమే ప్రాతిపదిగా తీసుకొని నిర్ణయించడానికి వీలు వుండదట.

కొత్త రాష్ట్రాలుగా ఏర్పడుతున్న విభిన్న ప్రాంతాల సమస్యలను క్రమంగా సమన్వయపరచడానికి కూడా కొన్ని ఏర్పాట్లు కావాలని కోరినారట. అందులో పన్నులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా వున్నవట. ఇప్పుడున్న రాష్ట్రాలలో రకరకాల పన్నులు వసూలు జరుగుతున్నవి. రేపు కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఒక ప్రాంతంలో ఒక రకం పన్నులు, మరొక ప్రాంతంలో మరొక రకం పన్నులు వుండవచ్చు. అలాంటప్పుడు, ఒక ప్రాంతంలోని హెచ్చు పన్నులకు వలె ఒకే దఫా రెండవ ప్రాంతంలోని పన్నులను పెంచినప్పుడు, ఆ ప్రాంతాలవారికి చిక్కులు కలగగలవు కనక, మూడు నుంచి అయిదు సంవత్సరాల వ్యవధి మీద ఒకే స్థాయిని సాధించడానికి ప్రయత్నం జరగాలని భావించబడిన ఈ సూచనకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏకీభవించినట్టు తెలుస్తున్నది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పథకాలకు సంబంధించి నంతవరకు, ఇక కొన్ని నెలలలోనే వీటి తుది రూపం తయారు కాగలదని, రాష్ట్రాల పునర్నిర్మాణంవల్ల వానిలో జరగగలమార్పులు వుండవని కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేయబడినట్టు తెలుస్తున్నది.

జిల్లాల స్థాయిలో ప్రణాళికలు తయారైనందున రాష్ట్రాల సరిహద్దులలో మార్పులవల్ల, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన కార్యక్రమాలలో మార్పు రాకూడదన్న సూత్రానికి స్థూలంగా అందరూ అంగీకరించారట. పోతే తాలూకాలు కొన్ని అటూయిటూ మార్పుచెందినా అందువల్ల పెద్ద చిక్కులు రావన్న అభిప్రాయానికి కూడా వచ్చినారట.

రాష్ట్రాల పునర్నిర్మాణం వల్ల దేశంలోని ప్రశాంత వాతావరణంలో మార్పువస్తే, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక దెబ్బ తినగలదనే అభిప్రాయాన్ని ప్లానింగ్ మంత్రి శ్రీ నందా నేడు బొంబాయిలో వ్యక్తం చేశారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఏ ప్రాంతానికి కేటాయించిన సొమ్మును ఆ ప్రాంతంలోనే ఖర్చు చేయాలన్న సూత్రానికి అందరూ అంగీకరించారట. ఉదాహరణకు సౌరాష్ట్రానికి కేటాయించిన సొమ్మును, అది బొంబాయి రాష్ట్రంలో భాగమైన తరువాతకూడా, సౌరాష్ట్ర ప్రాంతానికే ఖర్చు చేయవలసి వుంటుందన్నమాట. అలాగే వైద్య, విద్య సౌకర్యాలకు సంబంధించిన మొత్తాల ఖర్చు కూడా జరుగుతుంది.

సరిహద్దు సమస్యలు

కొత్త రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికిగాను ఒకటికి మించిన సరిహద్దు నిర్ణాయక సంఘాలను నియమించవలసిన అవసరం కలదన్న అభిప్రాయానికి కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభవారు వచ్చారు. ఆయా రాష్ట్రాల సీనియర్ ఉద్యోగుల ద్వారా ఈ వ్యవహారాలను చివరదశలో జరిపించాలన్న సూచనలు కూడా జరిగినవి.

నేటి సమావేశం ప్రారంభంలో బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ ప్రసంగిస్తూ, తాము కోరిన సరిహద్దుల సర్దుబాట్లు [illegible]

(మిగతా 8 వ పేజీలో)

తెలంగాణా భవిష్యత్తు

(1 వ పేజీ తరువాయి)

రించగలమని కూడా ఆయన అన్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా వున్నప్పుడు హైకోర్టు, గవర్నరు, సెక్రటేరియట్ వగైరాలకింద అదనపు ఖర్చులు కాగలవని కూడా అన్నారు.

విశాలాంధ్ర నిర్మాణంవల్ల తెలంగాణా నష్టపడగలదని కొన్ని వర్గాలలో వున్న అనుమానాలను గురించి ప్రస్తావిస్తూ, శ్రీ సత్యనారాయణ రాజుగారు, ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి పూర్వం రాయలసీమ వారికికూడా యిలాంటి అనుమానాలే వుండేవని, వాటిని తొలగించడంలో సర్కారు నాయకులు జయం పొందారని, అంటూ "ఇవన్నీ వాస్తవికమైన చారిత్రక సంఘటనలు" అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, రాయలసీమకు అన్ని విధాలుగాను పూర్తి శ్రద్ధ చూపబడుతున్నదని, చివరకు వృత్తికళాశాలల సీట్ల విషయంలో వున్న అసంతృప్తిని తొలగించడానికి, జిల్లాలవారీ కోటాల నిర్ణయం జరిగిందని కూడా ఉదాహరించారు. విశాలాంధ్ర నిర్మాణం జరిగినప్పుడు వెనకబడిన ప్రాంతాలకు కూడా ఇదే విధమైన శ్రద్ధను చూపగలరని అన్నారు. ఆంధ్రలో వంశధార, నాగార్జునసాగర్, తుంగభద్ర ఎగువకాల్వ స్కీములు ఆమోదించబడినవి కనక, తెలంగాణా అభివృద్ధికే ఇక ఆలోచన జరగగలదని కూడా వివరించారు. వీటన్నింటిని బట్టి, విశాలాంధ్ర నిర్మాణాన్ని చిత్తశుద్ధితో ఆంధ్ర ప్రజానీకం కోరుతున్నదని తెలంగాణా నాయకులకు నచ్చచెప్పవచ్చుననే తాను విశ్వసిస్తున్నట్టు శ్రీ సత్యనారాయణరాజుగారు అన్నారు.

"కాంగ్రెసు సంస్థ దృష్ట్యా చూచినా, విశాలాంధ్ర సమస్యను ఎన్నికల సమస్య చేయరాదని నా అభిప్రాయం. అలా చేసినప్పుడు అభివృద్ధి ప్రణాళికలను గురించి కాక, ఈ విషయం మీదనే అందరి దృష్టి కేంద్రీకరింపబడుతుంది'' అని కూడా హెచ్చరించారు.

శ్రీ సత్యనారాయణరాజుగారు, రేపు ఉదయమే ముందుగా హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నరసింగరావుగారిని కలుసుకొని ప్రాథమిక సమాలోచనలు జరపగలరు కూడా.

"గ్యారెంటీలు యివ్వాలి"

విజయవాడ, అక్టోబరు 23—దక్షిణ భారత సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. జి. రాజుగారు నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణావారికి కొన్ని గ్యారెంటీలు యివ్వడంద్వారా, ఆంధ్రరాష్ట్ర వాసులు, తమ సోదరులకు రెండు రాష్ట్రాలుగా వుండడంకంటె, ఏక రాష్ట్రంగా వున్నందువల్ల కలిగే లాభాలను నచ్చచెప్పవలసి వుంటుందని అన్నారు. తెలంగాణా వారికి యిచ్చే గ్యారెంటీలతో తగు తీర్మానాన్ని ఆంధ్ర అసెంబ్లీలోని అన్ని పార్టీల వారు సంయుక్తంగా ఆమోదించడానికి తాను సిద్ధపడగలనని కూడా అన్నారు.

తెలంగాణా వారికి యిచ్చే గ్యారెంటీలలో యితర విషయాలతో పాటు, పది సంవత్సరాల వరకు సర్వీసు రిక్రూట్‌మెంటులో సమానత్వం, తెలంగాణాలో మద్యనిషేధం అమలు జరపకుండావుండడం, విశాలాంధ్రలో వచ్చే సంవత్సరమే కొత్తఎన్నికలు వగైరాలు చేరివుండాలని కూడా అన్నారు.

భాషా రాష్ట్రాల సభ

హైదరాబాదు, అక్టోబర్ 23—అఖిల భారత భాషా రాష్ట్రాల సభ కార్యవర్గం, డాక్టర్ జయసూర్య అధ్యక్షతను నేడిచ్చట సమావేశమై ఫజల్‌ఆలీ కమిషన్ నివేదికను పరిశీలించింది. సర్దార్ రాజేంద్రసింగ్ (పెప్సూ), సురేంద్రనాథ్ ఖోస్లా (పంజాబు), వావిలాల గోపాలకృష్ణయ్య (ఆంధ్ర), శరణ్ గౌడ్ (కర్నాటక) రావి నారాయణరెడ్డి, వి. బి. దగే (హైదరాబాదు), ఎస్. యం. జవే (కార్యదర్శి), గార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో ఎన్నికలు డిసెంబరులోనే జరుగగలవని సిడ్నీ వార్త ఒకటి ప్రకటించింది.

బృహన్మహారాష్ట్ర లక్ష్య సాధనకై శ్రీ దేవ్‌కు సంపూర్ణాధికారాలు

—పరిషత్ కార్యవర్గంవారి తీర్మానం

బొంబాయి, అక్టోబర్ 23—

సంయుక్త మహారాష్ట్ర పరిషత్ కార్యవర్గం కార్యక్రమ నిర్వహణలో తన అధికారాలన్నింటినీ అధ్యక్షుడు శ్రీ శంకరరావ్‌దేవ్‌కు అప్పగిస్తూ నేడు తీర్మానించింది.

ప్రస్తుతం వున్న విచిత్రమైన పరిస్థితులలో అధికారాలన్నింటినీ అధ్యక్షుని పరం చేస్తూ, అదే సమయంలో సభ్యులను రాజ్యాంగ చట్టసమ్మతమైన మార్గాలద్వారా బొంబాయి రాజధానిగా బృహన్మహారాష్ట్ర సాధనకై శాంతియుతంగా ముమ్మరంగా ప్రచారం సాగించవలసిందని ఈ తీర్మానంలో హెచ్చరిక చేయబడింది.

అయిదు గంటలసేపు చర్చలు జరిపిన అనంతరం ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను గురించి, ప్రత్యేకంగా మహారాష్ట్రం గురించి పది తీర్మానాలను కార్యవర్గం ఆమోదించింది. ఇందులోని ఒక తీర్మానంలో బృహన్మహారాష్ట్రం, మహా గుజరాత్‌లతో సంయుక్త రాష్ట్ర నిర్మాణాన్ని కాంగ్రెసు నాయకులకు సూచిస్తూ మహారాష్ట్ర కాంగ్రెసు సంఘం చేసిన తీర్మానాన్ని తాను గమనించినట్లుగా పేర్కొన్నది.

మహారాష్ట్ర భాషాప్రాంతాలను రెండింటిగా విభజిస్తూ అందులో ఒకదానిని మాత్రమే ద్విభాషా రాష్ట్రంలో చేర్చాలని ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేయడం ద్వారా ఆ రాష్ట్రంలోని మరొక భాగస్వామి అయిన గుజరాత్ విషయంలో ప్రత్యేక విధానాన్ని సూచించడంచేత మహారాష్ట్ర ప్రజల ఆశలన్నీ వమ్ము అయిపోయినవని కూడా ఈ తీర్మానంలో సంయుక్త మహారాష్ట్ర పరిషత్ పేర్కొన్నది.

మహారాష్ట్ర ప్రతినిధివర్గానికి, కాంగ్రెసు హైకమాండ్‌కు మధ్య జరిగిన చర్చలను, బొంబాయి నగరం లేకుండా మహారాష్ట్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి వప్పుకొనగలమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన సూచనను కూడా పరిషత్ గమనించిందని, బొంబాయి నగరాన్ని మహారాష్ట్రంనుంచి వేరుచేయడానికి ఆమోదించజాలనని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు తెలిపినందుకు పరిషత్ హర్షిస్తున్నదని కూడా ఈ తీర్మానంలో పేర్కొనబడింది.

దాదాపు పూర్తిగా భాషాప్రాతిపదికపైనే రాష్ట్రాల పునర్నిర్మాణం జరుగుతున్నందుకు హర్షం వెలిబుచ్చుతూ మహారాష్ట్ర ప్రజలను మాత్రం ప్రత్యేకంగా చూచినందుకు విచారాన్ని వెల్లడించింది. మహారాష్ట్ర ప్రజలలో కొద్ది మందితో మాత్రమే విదర్భను స్థాపించాలని సూచించి, మిగతావారి సందరిస్ ఆక్రమంగా ద్విభాషా రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్‌లలో వుండాలని ఆలీ కమిషన్ చేసిన సిఫారసును గమనించినట్టు పేర్కొని ఇతర భాషా వర్గాలవారి కివ్వబడిన అవకాశం ఒక్క మహారాష్ట్రులకు మాత్రమే నిరాకరించబడినందుకు విచారం వెల్లడించింది.

విదర్భ రాష్ట్రాన్ని నిర్మించాలని ఫజల్‌ఆలీ కమిషన్ సూచించడం పక్షమార్గాన్ని పట్టించదలచుకున్నవారి ప్రకటనలను ప్రాతిపదికగా గైకొన్నందు వల్లనే నని, విదర్భ ప్రజలలో అత్యధిక భాగం మహారాష్ట్ర ప్రజ లందరూ కలిసివుంటున్న ఏక రాష్ట్రాన్ని కోరుతున్నదన్న సంగతి కమిషన్ గుర్తించనందుకు పరిషత్ విచారం వెల్లడించింది.

బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని ప్రతిఘటిస్తున్న విదర్భవాసులు కొద్దిమంది ఉన్నత జాతులకు చెందిన వారు మాత్రమే నని పేర్కొన్నది.

బొంబాయి నగరంలోని మైనారిటీ భాషా వర్గాల భవిష్యత్తు గురించి అస్పష్టంగా కమిషన్ చేసిన ఆరోపణలను ఖండించి, ఈ ఆరోపణలను ప్రాతిపదికగా చేసుకొని బొంబాయి సహితంగా బృహన్మహారాష్ట్ర నిర్మాణాన్ని నిరాకరించడాన్ని గట్టిగా విమర్శించింది.

ఫజల్ ఆలీ కమిషన్ చేసిన నిర్ణయమేమి, ఆ నిర్ణయానికి రావడానికి అది అనుసరించిన మార్గమేమి, అందుకు అది చూపిన కారణమేమి ఇండియాలో ముఖ్యమైన ఒకే భాషా వర్గాన్ని ద్రోహంచేయడమే కాగలదని, కాగా, ఇది ఫెడరేషన్ ప్రాతిపదికకు విరుద్ధంగా వ్యవహరించడమే కాగలదనికూడా తీర్మానంలో ఉదహరించింది.

పశ్చిమ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగర అమెరికా గూఢచారులు ఇద్దరు అరెస్టు చేయబడినారని పోలీస్ వార్తా సంస్థ ప్రకటించింది.

ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి

మరియు

విక్రయ సంఘము లిమిటెడ్,

ఎమ్మిగనూరు.

పై సంఘపు చేనేత బట్టల విక్రయశాల

బ్రాడీపేట మెయిన్‌రోడ్డు 3 వ లైను గుంటూరులో

విజయదశమినాడు (26-10-55 తేదీ) తెరువబడునని

తెలుపుటకు మే మెంతయో సంతోషించుచున్నాము.

దయచేసి ఒక్కసారి మా విక్రయశాలకు రా ప్రార్థన

ప్రతి రూపాయకు రు. 0-1-6 రిబేటు

యివ్వబడును

పాదముల గజ్జి

3 రోజుల్లో నయముగును

మీకు నెర్రెలు త్రిం చేంతగా మీ పాదములకు గజ్జి, జిల, మంట అధికంగా వున్నదా? చర్మము నగిలి, బొబ్బలు లేచి, పెత్తురు కారుతుంటుందా? ఈ చర్మవ్యాధులకు నిజమైన కారణము సామాన్యంగా పిలవబడే అత్లెట్ పాదాలు, సింగపూరుగజ్జి, డోబీగజ్జి మున్నగువాటిని ప్రపంచమంతటా వ్యాపింపజేయు ఒక విధమైన క్రిమిజాతి. ఆ క్రిములను సంహరించినగాని యీ బాధలు తొలగవు. కొత్తగా కనిపెట్టబడిన నిక్సోడెర్మ్ (NIXODERM) అనే మందు 7 నిమిషములలో గజ్జిని ఆపును. 24 గంటలలో క్రిములను చంపును. 8 రోజులలో తిరిగి చర్మమును మామూలుగా బాగుపరచును. నిక్సోడెర్మ్ (NIXODERM) అమోఘంగా పనిచేయును. పాదములమీద గజ్జేకాక అది శరీరంమీది మొండిరకం ఎగ్జిమా, మొటిమలు, అక్ని, బొబ్బలు, తామర మున్నగువాటినికూడా కుదుర్చును. లేనిచో ఖాళీ అట్టపెట్టె పంపిన యెడల డబ్బు వాపసు చేయబడును. నేడు మీ కెమిస్టును నిక్సోడెర్మ్ (NIXODERM) అడగండి.

Nixoderm

నిక్సోడెర్మ్ గ్యారంటీ మీకు చర్మ వ్యాధులకు. రక్షణ ఇచ్చును.

పాశ్చాత్య రాజ్యాలతో రక్షణ సంధికి ఇజ్రాయల్ ప్రయత్నం: పారిస్‌కు మోషెషారెట్ ఆగమనం

పారిస్, అక్టోబర్ 23—

మధ్యప్రాచ్యంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులుగురించి అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగమంత్రులతో చర్చించడంనిమిత్తం జెనీవాకు వెళుతూ నేటి రాత్రి ఇక్కడకు వచ్చిన ఇజ్రాయలీ ప్రధాని మోషె షారెట్ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, ఇరాక్‌కు త్వరితగతిని ఆయుధాలు సప్లయిచేయడానికి బ్రిటన్ చేసిన నిర్ణయం ఇజ్రాయల్ భద్రతకు మరొక ముప్పుగా పేర్కొన్నాడు.

"నేనీ ప్రయాణాన్ని తలపెట్టడంలో రెండు లక్ష్యాలున్నవి. ఒకటి అమెరికా, సోవియెట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్సులలోని ఇజ్రాయలీ రాయబారులతో ప్రస్తుత పరిస్థితిగురించి చర్చించడం. రెండవది మధ్యప్రాచ్యంలో వివిధ రాజ్యాల సైనిక బలాలలో హఠాత్తుగా ప్రమాదకరంగా వస్తున్న మార్పులు గురించి, ఇజ్రాయల్ భద్రతగురించి అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రులతో చర్చించడం.

"చెకొస్లొవాకియానుంచి ఈజిప్టు ఆయుధాలు తెప్పుకొనడం గురించి కూడా వారితో నేను ప్రస్తావించదలచాను" అని ఇజ్రాయలీ ప్రధాని వెల్లడించారు.

మధ్యప్రాచ్య రాజ్యాల సైనిక బలంలో వస్తున్న మార్పు అరబ్‌రాజ్యాలకు—ముఖ్యంగా ఈజిప్టుకు లాభదాయకంగా వున్నదనే అభిప్రాయాన్ని ఆయన లోగడ ప్రకటించారు.

మిస్టర్ షారెట్ పాశ్చాత్య రాజ్యాల విదేశాంగ మంత్రులనుంచి ఆయుధాలు కొననున్నాడనీ, తాము రక్షణ ఒడంబడిక చేసుకొనడం కూడా అవసరమని చెప్పనున్నాడనీ జెరూసెలెంనుంచి వార్త చేరింది. ఇందుకు అంగీకరించకపోతే "ఇతర చోట్ల" నుంచి ఇజ్రాయల్ ఆయుధాలు తెప్పుకోవలసి వుంటుందని కూడా ఆయన ముందే చెప్పదలచాడట.

సూడాన్‌లో ఎన్నికలకు అవరోధం

బ్రిటన్‌కు ఈజిప్టు ఆక్షేపణ

కయిరో, అక్టోబర్ 23— సూడాన్ గవర్నర్-జనరల్ రాజకీయ సలహాదారు చేసినట్లు చెప్పబడుతున్న ఒక ప్రకటనపట్ల ఈజిప్టు తన తీవ్రనిరసనను బ్రిటిష్ ప్రభుత్వానికి పంపినట్లు ఈజిప్షియన్ ప్రతినిధి ఒకరు నేడు ఇక్కడ ప్రకటించారు.

సూడాన్ స్వాతంత్ర్యం కోరుతున్నట్లు ఇప్పుడు స్పష్టమైనందున ప్రస్తుత పార్లమెంటును రద్దుచేసి, రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకోవలసిన అవసరంలేదని రాజకీయ సలహాదారు ప్రకటించినట్లు భావించబడుతున్నది.

సూడాన్‌పై బ్రిటన్, ఈజిప్టులకు జరిగిన ఒడంబడిక ప్రకారం సూడాన్ రాజ్యాంగ పరిషత్తు సూడాన్ స్వతంత్రం కావలెనా లేక అది ఈజిప్టుతో ఏదో ఒకవిధమైన సంబంధం పెట్టుకొనవలెనా అన్న విషయం నిర్ణయించవలసి వుంది.

సూడానీస్ ఎన్నికల పర్యవేక్షణకు అంతర్జాతీయ సంఘం ఏర్పాటు కాకుండా చేయడానికి బ్రిటన్ ప్రయత్నిస్తున్నదనీ, సూడానీస్ రక్షణ దళంపై సూడాన్‌లోని బ్రిటిష్ గవర్నర్-జనరల్ సర్వాధిపత్యం వహించే లక్ష్యంతో ఈ ప్రయత్నం సాగించబడుతున్నదనీ ఈజిప్షియన్ ప్రతినిధి విమర్శించాడు.

రష్యా, అమెరికాల మధ్య ఇతోధిక సాన్నిహిత్యం

ఏర్పడుతున్నదని ప్రధాని నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—

అమెరికా, రష్యాల మధ్య విభేదాలు ప్రస్తుతం చాలావరకు తగ్గిపోయినాయని, కాలక్రమేణా ఈ ఉభయదేశాలు మరింత సన్నిహితం కాగలవని ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ ప్రకటించారు.

ఈ రెండు దేశాల మధ్య ఎన్నో విభేదాలున్నట్లు చెబుతూవుంటారుకాని, తాను మాత్రం ఈ విభేదాలు చాలా స్వల్పమైనవని అభిప్రాయపడుతున్నానని పండిట్ నెహ్రూ వివరించారు.

ద్వితీయ అంతర్విశ్వవిద్యాలయ యువజనోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ఇలా అన్నారు:

"కొన్ని సిద్ధాంతాలకు సంబంధించినంతవరకు అమెరికా, రష్యాల మధ్య అభిప్రాయభేదా లున్నమాట నిజమే. ఉభయులు కూడా తమ యంత్రబలాన్ని పెంపొందించుకోవడానికి శాయశక్తులా పాటుపడుతున్నారు. ఉభయులు కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలని యత్నిస్తున్నారు. తమ యంత్రబలాన్ని వృద్ధిచేసికోవడం ద్వారానే తమ దేశానికీ, ప్రజలకు హితం చేకూర్చగలమని గ్రహించారు. సిద్ధాంతాలలో వ్యత్యాసమున్నా, తమ తమ దేశాలను అభివృద్ధి పరచుకోవడంలో వారొక్కటేనన్నది ముఖ్యం.

"ప్రస్తుతం కొన్ని అభిప్రాయభేదాలున్నా, కాలక్రమేణా అవి ఎక్కువ సన్నిహితంకాగలవనడంలో నాకెట్టి సందేహం లేదు. వారు ఏకమనస్కులని చెప్పడం సముచితం కాకపోవచ్చుకాని, ప్రధానంగా వారి లక్ష్యం ఒకటే."

మొరాకో కొత్త ప్రధాని సమ్మతి

కొత్త మంత్రివర్గ నిర్మాణానికి

రాబాట్, అక్టోబర్ 23— మొరాకో కొత్త ప్రధాని సిపాహ్మా బెన్‌స్లిమానే నిన్న ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ మొరాకోలోని సర్వపక్షాలకు ప్రాతినిధ్యం గల ప్రభుత్వం స్థాపనకు తాను సిద్ధంగా వున్నానని అన్నారు.

కొత్త ప్రభుత్వానికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలను రీజెన్సీ కౌన్సిల్ యిచ్చేపక్షంలోనే తాను మంత్రివర్గ నిర్మాణం విషయమై రాజకీయ వర్గాలతో సమాలోచనలు ప్రారంభించగలనని ఆయన ఆ కౌన్సిల్‌లోని నలుగురు సభ్యులకు తెలియజేశారు.

మొరాకోకు ఫ్రెంచి ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రణాళికవరంగా కొత్త ప్రభుత్వం ఫ్రాన్సు మొరాకోలమధ్య సంబంధాలను కొత్తగా రూపొందించుకోవలసి వుంటుంది.

కొత్త మంత్రివర్గం ఏర్పాటుచెయ్యవలసినదిగా రీజెన్సీ కౌన్సిల్ అందజేసిన ఆహ్వానాన్ని తాను సూత్రప్రాయంగా ఆమోదించానని కూడా ఆయన అన్నాడు. సోమవారం నాడు రాజకీయ పక్షాలతో స్లిమానే సంప్రదింపులు ప్రారంభిస్తారనుకొన్నారు.

ఫ్రాన్సుకు పూర్వపు సుల్తాన్ రాక

మూడు సంవత్సరాలక్రితం ఫ్రెంచి ప్రభుత్వంచే ప్రవాసం విధించబడిన సుల్తాన్ సిడి మహమ్మద్ బెన్‌యూసఫ్ ఫ్రాన్సుకు అక్టోబర్ 29వ తేదీని తిరిగి వస్తున్నాడని గత రాత్రి యిక్కడ ప్రకటించబడింది.




భారతదేశ ముఖద్వారం నిర్మింపబడకపూర్వమే చాలకాలంనుంచి పేరుపొందిన "వెస్ట్ ఎండ్ వాచ్ కంపెనీ" పేరు యింతను గడియారాలలో విశిష్టమైన విలువకు చిహ్నంగా వుంది. మోటుపనికిమొదలు నాజూకుగావాడే మోడల్సువరకు (ధరల మార్పులతో) దొరకును. ఆయినా అన్నివాచీలు, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా, చిరకాలం సైంఖచితంగా చూపేట్టు చేయబడ్డాయి. మీరు కొనేముందు, డయల్ మీద "వెస్ట్ ఎండ్ వాచ్ కంపెనీ" మాటలు చూడండి.

West End Watch Co.

BOMBAY CALCUTTA

Write for FREE catalogue

దంతక్షయం నివారణకు దంతవైద్యులు ఆమోదించిన విధానం ప్రయత్నించండి!

4,000 మందిపైగా దంతవైద్యులు 2-నిమిషాల కాల్గేట్ దంతధావన విధానాన్ని ఆమోదించారు




✓ దుర్గంధ నివారణ!
✓ ధవళతరమైనపండ్లు!
✓ దంతక్షయంతగ్గుదల!

... అవును, ఈ మూడింటికోసం కాల్గేట్ టూత్ పౌడర్‌ను దంతవైద్యులు చెప్పిన ఈ క్రింది విధంగా క్రమం తప్పకుండా వాడండి!

- ప్రతిసారి భుజించగానే 2 నిమిషాలు కాల్గేట్ టూత్ పౌడర్ తోముకోండి.
- పండ్ల ముందు, వెనుక, పైనకూడా మోదువైపులా తోముకోండి.
- ఎల్లప్పుడూ చిగుళ్లు కూడా తోముకోండి.

కాల్గేట్ టూత్ పౌడర్

కమ్యూనిస్టు రాజ్యాలు

ఇజ్రాయల్‌కు ఆయుధాలు సప్లయి చేయదలచలేదని వివరణ

లండన్, అక్టోబర్ 23— ఇజ్రాయల్‌కు ఆయుధాలు సప్లయి చేయడానికి సోవియెట్ రాజ్యాలు తమ సంసిద్ధతను ప్రకటించి వుండలేదని ప్రకటించేందుకు తనకు అధికారమివ్వబడినట్లు సోవియెట్ వార్తా సంస్థ "టాస్" ప్రకటించినట్లు మాస్కో రేడియో నేటి రాత్రి బ్రాడ్‌కాస్ట్ చేసింది.

అమెరికా ప్రచారంపై ఖండన

సోవియెట్ రాజ్యాలు అరబ్ రాజ్యాలకు, ఇజ్రాయల్‌కూ ఆయుధాలు సప్లయి చేయడానికి సిద్ధంగా వున్నట్లు అమెరికా విదేశాంగశాఖ చేసిన ప్రకటన ప్రపంచ ప్రజలను గజిబిజి చెయ్యడానికై ఉద్దేశించబడిందని కూడా "టాస్" వ్యాఖ్యానించింది.

సిరియా–ఇజ్రాయల్ సరిహద్దులో బందోబస్తు

ఇజ్రాయలీలు దాడి జరుపగా

డమాస్కస్ (సిరియా), అక్టోబర్ 23— సిరియా భూభాగంలో ఒక ఇజ్రాయలీ దళం ప్రవేశించి ఇద్దరు సైనికులను, ఒక ఆఫీసర్‌ను చంపి, ఐదుగురిని ఖైదీలుగా తీసుకొని పోయినట్లు వార్త చేరినందున సిరియా అదనంగా కొన్ని సైన్యాలను ఇజ్రాయల్ సరిహద్దుకు తరలించింది.

ఇజ్రాయలీలు ఐదుగురు సిరియనులను ఖైదుచేసి తీసుకొని వెళ్ళడంపై ఇజ్రాయల్‌తో విచారించవలసిందని మిత్రరాజ్యసమితి పరిశీలకులను సిరియా అభ్యర్థించినట్లు నేడిక్కడ అధికారరీత్యా ప్రకటించబడింది.

సిరియన్‌లు నలుగురు ఇజ్రాయలీలను నెలల తరబడిగా బందీలో వుంచి, ఇటీవల మరొకరిని అపహరించుకుపోయినారనీ, ఇందుకు ప్రతీకారంగా తాము దాడి జరిపినామనీ ఇజ్రాయల్ ప్రకటించినట్లు లండన్ నుంచి వార్త చేరింది.

మిత్రరాజ్యసమితి యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం ఇజ్రాయల్‌ను మందలించిందట. అరబ్-ఇజ్రాయల్ పరిస్థితి గురించి మిత్రరాజ్యసమితికి నివేదించడంకోసం సమితి ప్రధాన పరిశీలకుడు మేజర్ జనరల్ బర్న్స్ న్యూయార్క్‌కు బయలుదేరివెళ్ళినట్లు లండన్ నుంచి వార్త చేరింది.

ఈజిప్ట్‌కు చైనా ఆయుధాలు పంపలేదట

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 23— అక్టోబర్ 20వ తేదీన ఈజిప్టుకు 100 టన్నుల చైనీస్ ఆయుధాలు చేరినట్లుగా వెలువడిన వార్త కేవలం కట్టుకథ అని న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ నేడు ప్రకటించింది.

ఇండియా, రష్యాల మధ్య స్వేచ్ఛా యాత్ర: ఒడంబడికపై సంతకాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 23— సోవియెట్ యాత్రాసంస్థ "ఇన్‌టూరిస్టు"కూ, ఇండియన్ యాత్రాసంస్థ మెర్క్యురీ ట్రావెల్స్‌కూ నేడు ఇక్కడ జరిగిన ఒడంబడిక ఫలితంగా ఇండియా, రష్యాల మధ్య స్వేచ్ఛాయాత్రకు తొలిసారి అవకాశం సమకూరింది.

ఇంతవరకు భారతీయులు, సోవియెట్ ప్రభుత్వం ఆహ్వానంపై భారత ప్రతినిధివర్గంలో సభ్యులుగా మాత్రమే సోవియెట్ యూనియన్‌ను సందర్శించడానికి అవకాశముంటున్నది. సోవియెట్ ప్రభుత్వంచే ఆహ్వానించబడిన వారేకాక, తదితరులు కూడా రష్యా సందర్శించడానికి నేటి ఒడంబడిక వీలు చూపింది. ఈ ఒడంబడికపై నేడే సంతకాలు చెయ్యబడినవి.

ఒకప్పుడు సుభాస్‌చంద్రబోస్‌కు కార్యదర్శిగా పనిచేసిన ముకుందలాల్ సర్కార్ బొంబాయిలోని హరికిసన్‌దాస్ ఆసుపత్రిలో అపరాహ్ణం మరణించాడు.

"ప్రపంచ ప్రజల మధ్య శాంతి, సహకారాలకు సమితి పెట్టని కోట"

—వార్షికోత్సవానికి నెహ్రూ సందేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—

నేటితో పదేళ్ళు నిండిన మిత్రరాజ్య సమితికి దాని వార్షికోత్సవ సందర్భంలో భారత ప్రధాని నెహ్రూ ఒక సందేశం పంపుతూ, "మిత్రరాజ్యసమితి ఆచరణలో ఎల్లప్పుడూ ప్రజాశయాలకు అనుగుణంగా నడుచుకోలేకపోయినా, ప్రపంచ జాతుల శాంతి, సహకారాలకు అది పెట్టని కోటగా ఉంటున్నది." అన్నారు.

ఇటీవల జరిగిన సంఘటనలు ప్రపంచ ఉద్రిక్తతను కొంతవరకు తగ్గించి, మిత్రసమితి ప్రణాళిక ఆశయ సాఫల్యానికి మరికొంత ఆశను పురికొల్పాయనీ, సమితి ప్రణాళికే సర్వదా మనకు రక్షగా, మార్గదర్శిగా ఉండాలనీ, ఆ ప్రణాళిక సూత్రాల ననుసరించి నడచుకున్న పక్షంలో దారి తప్పి చరించడం అంటూ ఉండజాలదనీ పండిట్ నెహ్రూ తమ సందేశంలో పేర్కొన్నారు.

ప్రధాని సందేశంలో ఇంకా ఈ క్రింది విషయాలున్నాయి:

"మిత్రరాజ్య సమితి నెలకొల్పబడి 10 సంవత్సరాలే అయినా, ఎంతో దీర్ఘకాలం క్రితమే అదిస్థాపించబడినట్లు తోస్తుంది. ఈ పదేళ్ళల్లో జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో ప్రజల రాజకీయ జీవితంతో అది పెనవేసుకుపోయింది. దీనివల్లనే మిత్రసమితి ప్రాముఖ్యం రుజువౌతున్నది. మిత్రరాజ్యసమితి లేకుండా ఈనాడు ప్రపంచం నుస్థితిని ఊహించడం కష్టం.

"అయినప్పటికీ, సమితి సాధించిన ఫలితాలను గురించి సంపూర్ణంగా తృప్తిచెందినవారెందరో లేరు. 'ప్రపంచం అసాధారణ పరిస్థితులకు లోనుకావడం చేతనూ, అట్టి పరిస్థితులకు సమితి దర్పణం కావడం చేతనూ, ప్రజల అసంతృప్తి సహజమే కావచ్చు. ఆచరణలో మిత్ర సమితి ఎల్లప్పుడు ప్రజాశయాలకు అనుగుణంగా వర్తించలేక పోయినా, ప్రపంచ జాతుల శాంతి సహకారాలకు అది పెట్టని కోటగా ఉంటున్నదన్న విషయమై నాకేవిధమైన అనుమానం లేదు. మిత్ర సమితిలో రూపుదాల్చిన మానవకోటి ఆశయాలు, సమితి కృషి ద్వారా సఫలం కాగలవని మనః పూర్వకంగా విశ్వసిస్తున్నాను."

సమితిలో చైనా సభ్యత్వానికి కృషి

బర్మా, రష్యాల యత్నంపై బుల్గానిన్ వివరణ

మాస్కో, అక్టోబర్ 23— కమ్యూనిస్టు చైనాకు మిత్రరాజ్యసమితిలో సభ్యత్వమిప్పించడానికి, అణ్వస్త్రాలను నిషేధింపజేయడానికి, ఆయుధాల తగ్గింపును సాధించడానికి బర్మా, రష్యాలు చేతులు కలిపి కృషి చేస్తున్నవని సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ నిన్న రాత్రి అన్నాడు.

బర్మా ప్రధాని ఊను గౌరవార్థం క్రెమ్లిన్‌లో జరిగిన విందులో ప్రసంగిస్తూ బర్మా, రష్యాలు తమ వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకొని, శాంతిస్థాపనకు కృషి చెయ్యడానికి పెక్కు అవకాశాలు కలవని అన్నాడు.

బర్మీస్ ప్రధాని జవాబిస్తూ, ఉభయ దేశాల రాజకీయ వ్యవస్థలు భిన్నమైనప్పటికీ, శాంతియుత సహజీవనావకాశం కలదని పేర్కొన్నాడు.

ఈ విందుకు మాస్కోలోని విదేశ రాయబారులు, ప్రెసిడెంట్ వోరోషిలోవ్, మాజీ ప్రధాని మార్షల్ మాలెంకోవ్, విదేశాంగ మంత్రి ముష్యూర్ మోలటావ్, ఇతర నాయకులు కూడా వచ్చారు.

గోవా జాతీయోద్యమ నాయకుడు అంటోనియో లిజానో డిసౌజాకు పోర్చుగీస్ సైనిక న్యాయస్థానం ఆయుదేళ్ళ కఠినశిక్ష, 840 రూపాయల జరిమానాను విధించింది.

ఐసెన్‌హోవర్‌కు పూర్తి స్వాస్థ్యం

రెండు, మూడునెలలకు పిదపగాని ఏమీ చెప్ప వలనుపడదట

డెన్వర్, అక్టోబర్ 23— ప్రసిద్ధ అమెరికన్ వైద్యుడు డాక్టర్ పాల్ డడ్లీ వైట్ నేడు పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ ఇంకా రెండు మూడు నెలలు గడచిన పిదపగాని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ సంపూర్ణ స్వాస్థ్యం పొందేదీ, లేనిదీ వైద్యులు చెప్పజాలరని అన్నాడు.

నవంబర్ ఆయిదు నుంచి 12వ తేదీలోగా ఆయన పెన్సిల్వేనియాలోని గెట్టిస్‌బర్గ్‌కు వెళ్ళి తన యింట కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలనే ప్రస్తుతం వుద్దేశించబడిందని కూడా ఆయన అన్నాడు.

ఆయుధాల పోటీకి స్వస్తి

ఐసెన్‌హోవర్‌కు తిరిగి రష్యా ప్రధాని లేఖ

పారిస్, అక్టోబర్ 23— ఆయుధాల పోటీ నిలిపివేస్తూ అందుకు వీలుగా ఒక కంట్రోల్ విధానాన్ని రూపొందించడంలో అమెరికా రష్యాలు రెండూ కృతకృత్యత నందగలవనే తాను ఆశిస్తున్నానని సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ఒక లేఖ వ్రాశాడని టాస్ వార్తాసంస్థ నిన్న రాత్రి ప్రకటించింది.

ఆకస్మిక ముట్టడుల నివారణకు కంట్రోల్ స్థావరాలను ఏర్పాటుచెయ్యాలన్న సోవియెట్ ప్రతిపాదనపట్ల ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ వహించిన వైఖరి తనకు తృప్తి కలిగించిందని కూడా మార్షల్ బుల్గానిన్ తన లేఖలో పేర్కొన్నాడు.

"సి. కె. నాయుడు షష్టిపూర్తి నిధి"

10,872 రూపాయల వసూలు

బనారస్, అక్టోబర్ 22— ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు స్థాపించిన "కర్నల్ సి. కె. నాయుడు షష్టిపూర్తి నిధి"కి 10,872 రూపాయల మేరకు విరాళాలు చేరినట్లు బోర్డు అధ్యక్షులు విజయనగరం మహారాజుకుమార్ ప్రకటించారు. ముఖ్యదాతల పేర్లు నారిచ్చిన విరాళాలు దిగువ తెలుపబడినవి:—

డాక్టర్ రాధాకృష్ణ 100-0-0, నేపాల్ రాజు 100-0-0, ఇండోర్ మహారాజా, భోపాల్ నవాబ్, పోర్బందర్ మహారాజా, కొల్హాపూర్ ఛత్రపతి మహారాజా-ఒక్కొక్కరు-వెయ్యిరూపాయలు, విజయనగరం మహారాజా సిద్ధావతి దేవి-501-0-0, ఆంధ్ర గవర్నర్-200-0-0, నాబల్ హెచ్. టాటా 51-0-0, రాజాజీ-50-0-0, పిఠాపురం యువరాజా-50-0-0, ఎ. ఎస్. రావు, బందరు-25-0-0, కె. ఎ. ఆర్. కృష్ణారావు, విజయవాడ-10-0-0.

శాంతియుత సేవ కై కృషిచేసిన విరాళం పంపిన సీవారి ... రాజకుమార్ ఆర్ ... [illegible]

ఈ శుభ సమయమున మా అభివందనములు వీనులకు విందు గొల్పుటకు ఝంకార్ రేడియోలు



6 వాల్వులు — 5 బాండ్‌లు — వాల్‌నట్ కేబినెట్ — లౌడ్ స్పీకర్, పికప్ సౌకర్యములు — మ్యాజిక్ కన్నువల్ల సులభమైన ట్యూనింగు. ధర: రు. 425/-



5 వాల్వులు — 3 బాండ్‌లు — అందమైన వాల్‌నట్ కేబినెట్ — లౌడ్ స్పీకర్, పికప్ సౌకర్యములు — ధర: రు. 280/-

పై సూచింపబడిన సెట్లు A.C., A.C./D.C. & బ్యాటరీలలో దొరకును.

తయారుచేయువారు: ఇండియన్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, అంధేరి, బొంబాయి.

ఆంధ్రకు సోల్ ఏజంట్లు: టెరిటోరియల్ ఏజన్సీస్, పి. బి. నెం. 378, విజయవాడ—2.

డీలర్లు: (1) స్టార్ మూవిటోన్ లిమిటెడ్, విజయవాడ-2. (2) మురళీ & కో., విజయవాడ-1. (3) లక్ష్మీ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంటు కంపెనీ, గుంటూరు-2. (4) ప్రభాత్ బైండింగ్ వర్క్సు, తెనాలి. (5) బి. వెంకటాచలం, కావలి. (6) సౌండ్ & లైట్ కంపెనీ, నెల్లూరు. (7) నేషనల్ మ్యూజికల్స్, గూడూరు, కాళహస్తి. (8) యునైటెడ్ ఏజెన్సీస్, మదనపల్లి. (9) చెరియప్ప (ట్రేడ్స్) & కంపెనీ, అనంతపూరు. (10) సౌండ్ హౌస్, పాలకొల్లు. (11) ఆంధ్ర రేడియో అండ్ ఎలక్ట్రికల్ మార్ట్, కాకినాడ. (12) శ్రీ సీతారామ జనరల్ రేడియో అండ్ ఎలక్ట్రికల్ స్టోర్స్, రాజోలు. (13) పి. కనకరాజు అండ్ సన్స్, ఇచ్ఛాపురం.

Publicity Arts.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇంపీరియల్ బ్యాంక్ యొక్క ఉత్తరాధికారులు,

విదేశ వ్యాపారము

మన దేశపు ఆర్థికాభివృద్ధికి విదేశ వ్యాపారము అభివృద్ధిచేయుట ముఖ్యావసరము. మీరు విదేశ వ్యాపారము చేస్తూయుంటే ఎగుమతి లేక దిగుమతి ఒడంబడిక చేసుకుందుకు ఎన్ని కఠిన సమస్యలను జాగ్రత్తగా పరిశీలించాలో, సాయశక్తులా గంటల తరబడి పనిచేయాలో మీకు తెలియును. ఇటువంటి సమయాల్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవా సహాయములు మీకు అక్కరకు వచ్చును.

స్టేట్ బ్యాంక్ తరిఫీదుపొందిన ఉద్యోగులతో అన్ని విధముల విదేశ నాణెముల మారకపు వ్యాపారము చేయుటకు సిద్ధముగానున్నది.

స్టేట్ బ్యాంక్ ఆఫీసులు భారతదేశములో అన్ని చోట్లా కలవు. మరియు అన్ని ముఖ్యవ్యాపార కేంద్రములలోను ప్రాతినిధ్యము కలిగియున్నది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో యితర సేవా సహాయములనుకూడ యిస్తుంది. మీ దగ్గరలోనున్న యీ బ్యాంకు ఏజెంటును ఒకసారి చూడండి లేక వివరములకు యీ క్రిందివారికి వ్రాయండి.



మౌంట్ రోడ్, మద్రాసులోనున్న స్టేట్ బ్యాంకుయొక్క బ్రాంచి ఆఫీసు. మీ సేవచేయుటకు ఎదురు చూచుచున్న ఇండియా అంతటా గల నాలుగు వందలపైగానున్న ఆఫీసులలో యిది ఒకటి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశీయ జాయింట్ స్టాక్ బ్యాంకులలో చాల పెద్దది

"ఎంతో పరిమళము! ఎంతో పుష్ప సువాసనవంటి తాజాదనము!"

అని శుభలకుమారి చెప్పుచున్నది

"లక్స్ టాయిలెట్ సబ్బులోని నిలవుండే క్రొత్త పరిమళము నాకు యిష్టము."

సినిమా తారలు చేయుచున్నట్లు చేయండి—ప్రపంచమందరి మిక్కిలి సొగసైన వనితలు చేయుచున్నట్లు చేయండి. శుద్ధమైన తెల్లని లక్స్ టాయిలెట్ సబ్బుయొక్క సమృద్ధయిన పరిమళముగు నురగ మీ చర్మమునకు యింకా నూతన కాంతిని, మనోల్లాసకరమైన క్రొత్త సౌందర్యమును గలిగించును.

మీకు సౌందర్యమునిచ్చు ప్రతిదిన స్నానానికి పెద్ద సైజు బిళ్లను వుపయోగించండి.

లక్స్ టాయిలెట్ సబ్బు

సినిమా తారలకు సౌందర్యమునిచ్చు సబ్బు

భారతదేశంలో తయారుచేయబడినది

LTS. 457-X52 TE


ZAMA INHALER
జామా ఆయిల్ రబ్
దగ్గు, జలుబు మొదలగు వ్యాధులకు

GG BRAND
JAMS and CHOCOLATES
G.G. INDUSTRIES, BANGALORE-4

మృదువైన క్షౌరానికి

ZENITH STANDARD
తక్కువధరకు ఎక్కువనాణ్యం

విపత్కరంగా పరిణమిస్తున్న విద్యార్థుల అవిధేయత

నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్య గైకొనగలదని మౌలానా ఆజాద్ హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—

క్రమశిక్షణా రాహిత్యం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తుకే కాక, దేశ భవిష్యత్తుకు కూడా ముప్పు తెచ్చిపెడుతున్నారని ఇండియా విద్యామంత్రి మౌలానా ఆజాద్ నేడు హెచ్చరించారు.

ఈ సమస్యవల్ల కేంద్రప్రభుత్వం నిర్లిప్తంగా వుండజాలదని, యూనివర్శిటీలతోను, రాష్ట్రప్రభుత్వాలతోను సంప్రతించి క్రమశిక్షణను పెంపొందించడానికి చర్య తీసుకోవడం అవసరమయిందని ఆయన అన్నారు.

ద్వితీయ అంతర్విశ్వవిద్యాలయ యువజనోత్సవంలో ప్రసంగిస్తూ మౌలానా ఆజాద్ ఇలా అన్నారు:

"విద్యార్థుల సమస్యను సానుభూతితో పరిశీలించడం అవసరమని విశ్వసించేవారిలో నేనొకడను. ఒక్కొక్కప్పుడు విద్యార్థులు అవిధేయత ప్రదర్శించినా, కేవలం వారిని శిక్షించడమే పనిగా పెట్టుకోక, వారి శక్తిని నిర్మాణాత్మకంగా సాగేటట్టు తగు సూచన లివ్వాలని నా అభిప్రాయం.

"ఇప్పటికీ నాకీ నమ్మకం దృఢంగా వున్నప్పటికీ, ఇటీవల కొన్ని సందర్భాలలో విద్యార్థులు ప్రదర్శించిన అవిధేయత హానిమార్గం చూసి నేను చకితుడనయ్యానని చెప్పవలసి వున్నది.

"విద్యార్థులపైని నేను పెట్టుకున్న ఆశలకు కొందరి ప్రవర్తన మూలంగా వ్యాఘాతం కలిగినందుకు ఎంతో చింతిల్లుతున్నాను. పాట్నా, అలహాబాద్‌లలో యిటీవల జరిగిన సంఘటనలకు నేను సిగ్గుపడ్తాను. కొంతమంది విద్యార్థులు దౌర్జన్యాలను, హింసాకాండను ప్రదర్శించారు. మీ రందరూ దానిని ఖండిస్తారనే ఆశిస్తున్నాను."

ప్రధాని నెహ్రూ ఈ యువజనోత్సవాలను ప్రారంభోత్సవం చేశారు.

మౌలానా ఆజాద్ తన ప్రసంగంలో యిలా అన్నారు:

"విద్యార్థులకు యూనివర్శిటీ అధికారుల పైనో, ప్రభుత్వం పైనో ఏదో కొంత కినుక కలుగుతుంది. అంతట వారు తమ వాంఛితాలను వారికి తెలియచేసి, ఒక ప్రతినిధి [illegible] ఒక కార్యాచరణ సంఘాన్ని నియమిస్తారు. ఫలితంగా ప్రభుత్వ ఆస్తి పాస్తులను, ట్రాములను, బస్సులను ధ్వంసం చెయ్యటం, టెలిఫోన్, టెలిగ్రాఫ్ తీగలను కత్తిరించటం, [illegible] ప్రారంభించటం జరుగుతుంది. ఒకచోట ఈ కల్లోలం ప్రారంభింపగా ఇతర కేంద్రాలలోను, ఒక్కొక్కప్పుడు ఉత్తర రాష్ట్రాలలోను కూడా వీటిని అనుసరిస్తూ విద్యార్థులు అంతో ఇంతో ప్రారంభిస్తూ వుంటారు.

"పాట్నాలో సంఘటనల మూలంగా మొత్తం బీహార్‌లోను, అలహాబాద్ సంఘటనల మూలంగా మొత్తం యు. పి. లోను ప్రదర్శనలు జరుగుతున్నాయి.

"దేశభవిష్యత్తు దృష్ట్యా ఈ విషయాన్ని మనం నిష్పాక్షికంగా పరిశీలించుకోవలసి వున్నది. కార్యాచరణ సంఘాలను రాజకీయ పక్షాలు ఏదైనా పోరాటం ప్రారంభించేముందు ఏర్పాటుచేస్తాయి కాని, విద్యార్థులకు యిట్టి వాటితో పని ఏమున్నది? కొన్ని రాజకీయ పక్షాలేకాక, కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఈ పరిస్థితిని తమ స్వార్థంకోసం వినియోగించుకోడం చాలా శోచనీయం. అట్టివారు ఉపాధ్యాయ పదవి నలంకరించడానికి కూడా అనర్హులు. ఇట్టివారి చేతిలో ఉపకరణాలుగా మారడానికి విద్యార్థులు ఎంతమాత్రం ఒప్పుకోకూడదు.

"యూనివర్శిటీ విద్య ప్రధానంగా రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన విషయమైనప్పటికీ దేశంలో కలుగుతున్న పరిణామాలు చూచి కేంద్రప్రభుత్వం మిన్నకుండజాలదు. వీటిని అరికట్టి, విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందింపచెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలతోను, యూనివర్శిటీలతోను సంప్రతించి చర్య తీసుకోవలసివున్నది. దేశభవిష్యత్తు నేటి విద్యార్థుల చేతిలోనే వున్నది. అందువల్ల మీరు ఉత్తమపౌరులుగా [illegible]. ఈ సమస్యను గురించి చర్చించడానికి మీరు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించండి.

"నిరుద్యోగ సమస్య మూలంగా విద్యార్థులలో నిరాశా నిస్పృహలు వ్యాపించినాయి. ఇటువంటి దుస్థితిని నివారించడానికే విద్యావిధానంలో పెక్కు సంస్కరణలు ప్రవేశపెట్టబడుతున్నాయి. భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య మూలంగా యువజనులు బాధపడవలసిన అవసరం వుండదు. భావి దాయిత్వాలను నిర్వహించడానికి విద్యార్థులు సిద్ధపడాలి."

విశాలాంధ్ర సభ వాయిదా

శ్రీ కాళేశ్వరరావుగారి ప్రకటన

రాజమండ్రి, అక్టోబర్ 21— ఇక్కడ అక్టోబర్ 29, 30 తేదీలలో శ్రీ అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షతను జరగవలసి వున్న విశాలాంధ్ర మహాసభ వారి సర్వసభ్య సమావేశం వాయిదా వేయబడినట్లు మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ప్రకటించారు.

రాజమండ్రిలో ఏర్పాటు చేయబడిన ఈ మహాసభలో పాల్గొనడానికి వీలులేదని తెలంగాణా కాంగ్రెసు యం. యల్. ఏ.లను, కాంగ్రెసువాదులను హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. వి. నరసింగరావుగారు నిషేధించినారని ఈ ప్రకటనలో శ్రీ కాళేశ్వరరావుగారు పేర్కొన్నారు.

ఈ మహాసభకు ఆహ్వానించబడిన కాంగ్రెసువాదులు అక్టోబర్ 13, 14 తేదీలలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికి అలా అర్థం చెప్పుతున్నారనికూడా అన్నారు.

ఆ మీ వ్యాఖ్యానాన్ని ఆమోదించలేక పోతున్నప్పటికీ తెలంగాణా కాంగ్రెసు అసెంబ్లీ సభ్యులను, కాంగ్రెసువాదులను హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్షుని ఆజ్ఞను ధిక్కరించవలసిందిగా సలహాయిచ్చి, వారిని ఇరకాటంలో పెట్టే అభిప్రాయం తన కెంతమాత్రం లేదని కూడా ఇక్కడ శ్రీ కాళేశ్వరరావుగారు ఉదహరించారు.

రాజమండ్రిలో విశాలాంధ్ర మహాసభను ఏర్పాటుచేయడంలో లక్ష్యం ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నాయకులను సన్నిహితపరచడమేనని, అందుచేత గడువులేకుండా ఈ మహాసభను వాయిదా వేస్తున్నామనీ కూడా ఆయన వివరించారు.

మహాసభను జరుపుకొనడానికి అనుమతివ్వమని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఢేబర్‌కు రాయనున్నామని, అనుమతిస్తే నవంబర్‌లో ఈ మహాసభను జరపడానికి యత్నించగలమని కూడా ఆయన అన్నారు.

రాయలసీమలో గ్రామీణ బ్యాంకులు

స్థాపనకు వీలుగా నిబంధనల సడలింపునకు నిర్ణయం

కర్నూలు, అక్టోబర్ 21— రాయలసీమలో అవసరమైన ప్రదేశాలలో గ్రామీణ బ్యాంకులను స్థాపించడానికి నిబంధనలను సడలించడానికి ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించిందని సహకార సంఘాల రిజిస్ట్రార్ శ్రీ కె. సుబ్రహ్మణ్యంనాయుడుగారు నేడిక్కడ చెప్పారు.

రాష్ట్రంలో 11 గ్రామీణ బ్యాంకులు ప్రారంభించబడినా రాయలసీమజిల్లాలలో ఒక్కటి కూడా స్థాపించబడలేదని, గ్రామీణ బ్యాంకి స్థాపనకు కనీసవాటా మూలధనం కింద 50,000 రూపాయలు, డిపాజిట్లు [illegible] ఒక లక్ష రూపాయలు ముందుగా అవసరమని నిర్ణయించబడిందని, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఈ షరతులు కఠినమైనవిగా భావించబడిందని, కాబట్టి రాయలసీమకు సంబంధించినంతవరకు ఆ నిబంధనలను సడలించడానికి నిర్ణయించబడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ నిర్ణయం ఫలితంగా ఆలూరు తాలూకాలో తుంగభద్రప్రాజెక్టు ప్రాంతమైన రాయదుర్గంలో ఒక గ్రామీణ బ్యాంకిని స్థాపించడానికి అవకాశాలు ఏర్పడగలవని శ్రీ సుబ్రహ్మణ్యంగారు చెప్పారు.

అక్కౌంటెన్సీ లోయర్ గ్రేడ్ పరీక్షా ఫలితాలు

మద్రాసు అక్టోబర్ 23—1955 ఏప్రిల్‌లో ఆంధ్ర ప్రభుత్వం కడప కేంద్రంలో నిర్వహించిన అక్కౌంటెన్సీ లోయర్ గ్రేడ్ పరీక్షలో దిగువ నంబర్లుగల అభ్యర్థులు ఉత్తీర్ణులైనారని పరీక్షల నిర్వహణ శాఖవారు ప్రకటిస్తున్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెలువడనున్న ఆంధ్ర గెజెట్టు ఒకటవ భాగంలో ప్రకటించబడగలవు.

సెకండ్ క్లాస్:—5361, 5362, 5363, 5365, 5366, 5368, 5370, 5456, 5457, 5458, 5459, 5463, 5464, 5469, 5470.

ఫస్టుక్లాస్ ఎవ్వరూ లేరు.

ప్రాచ్య, పాశ్చాత్యరాజ్యాలమధ్య ఉపాధ్యాయుల మార్పుద్వారా ఆసియాను గురించి విశేషంగా తెలుసుకొనే అవకాశం కల్పించడానికిగాను ఏషియన్ ఎఫెయిర్స్ నేషనల్ కౌన్సిల్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.

పంజాబ్ వరదబాధితులకు సహాయం

రెడ్‌క్రాస్ సంఘం, ఆంధ్రశాఖచే 1000 పాల డబ్బాల సరఫరా

కర్నూలు, అక్టోబర్ 21—భారత రెడ్‌క్రాస్ సొసైటీ, ఆంధ్రరాష్ట్రశాఖ తరఫున చెయిర్మన్ శ్రీమతి కుసుం త్రివేదిగారు

(మిగతా 6 వ కాలంలో)

రేడియో

(అక్టోబర్ 26, బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా): 4-0 (వి); సాయంత్రం: 5-30 అంబటిపూడి శ్రీరామమూర్తి (వ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి? నల్లమేఘాలలో [illegible]; పంటపట్ల ప్రచారం—జరిగినది, జరుగనున్నది: రవాణా సౌకర్యములు—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం—పురాణకాలక్షేపం: 7-30 (వి); 7-45 ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలు: 8-0 బృందావనం: నాటిక—రచన: వేంకట పార్వతీశ్వర కవులు—రేడియో అనుసరణ: 'సుత'; 8-30 ప్రసంగం (ఆం); 9-0 (ఆం. వా); 9-15 (వి): 9-30 వాద్యబృందం. 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 దవాని గణేశన్ (వీ): 8-0 (స్థా. వి): మధ్యాహ్నం: 12-30 టి. ఎస్. నారాయణరావు (వ): 1-30 (వి): 1-40 (హిం. వా): 1-50 (వి): 4-30 (వి): సాయంత్రం: 5-30 (స్థా. వి): 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే): 6-25 శ్యామశాస్త్రి కృతులు: 7-0 (స్థా. వి): 7-30 అంధ్రసమ్మేళనం: 8-0 కె. ఎస్. రామనారాయణ అయ్యర్ (గా). వి. వేంకటరామయ్య (వ), తంజావూర్ ఆర్. నారాయణస్వామి పిళ్ళె (మృ); 8-30 ప్రసంగం (ఆం): 8-50 [illegible] విద్వాంసుడు (వ): 9-15 టి. కె. రాధాకృష్ణన్ (వే); ఆర్. కె. వెంకట్రామశాస్త్రి (వ): ఎస్. వి. ఎస్. నారాయణన్ (మృ): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.8 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా) — వాతావరణ సూచన: 7-15 కృతిమణిమాల: సదాశివ బ్రహ్మేంద్ర కృతులు—కున్నక్కుడి వెంకట్రామ అయ్యర్: 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం: 1-0 (వి): 1-30 (ఆం. వా): 1-40 (వి): 1-50 (తె. వా): 2-0 [illegible] (గో): 2-15 ఎస్. రాజాంబాళ్. 4-0 వి. దక్షిణామూర్తి: సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం): 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. వి): 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 రాష్ట్ర పరిపాలనా విషయములు—ప్రసంగం (విజయవాడనుండి రిలే): 8-0 బృందావనం — సంగీతరూపకం (విజయవాడనుండి రిలే): 8-30 కె. ఎస్. రామనారాయణఅయ్యర్ (గా). వి. వేంకటరామయ్య(వ), తంజావూర్ ఆర్. నారాయణస్వామి పిళ్ళె (మృ): 9-0 (ఆం. వా): 9-30 సంగీతోత్సవం—చిదంబరం: రూపకం (తిరుచ్చి నుండి రిలే): 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉదయం: 6-50 (వి): 6-55 కార్యక్రమ వివరం: 7-0 (తె. వా): 7-15 ఉప్పలపాటి అంకయ్య (గా): 7-45 రామ్ మనోహర్ [illegible]—బృందగానం: లలితాసింగ్, షాక్‌వర్ సుల్తానా, సరళాదేవి: 8-0 (ఆం. హిం. వా): 8-30 వి. హెచ్. భీమశంకరరావు: మధ్యాహ్నం: 12-30 (వి): 1-0 (వి): 1-50 (తె. వా): సాయంత్రం: 5-30 వి. హెచ్. భీమశంకరరావు: 6-40 స్థానిక ప్రకటనలు: 6-45 గ్రామసీమ—ఉపనిషత్ శ్రవణము: ముండకోపనిషత్ (వ్యాఖ్యసహితము) కె. సీతారామయ్య: 7-0 (తె. వా): 7-15 గ్రామసీమ — మెట్టవ్యవసాయము: ప్రసంగం: ప్రగతినివేదిక: డా. వి. వి. [illegible] కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతాలు: మేదక్ జిల్లా: వార్తలు, అభిప్రాయాలు, బజారు ధరలు, వాతావరణం: 8-0 బృందావనం—సంగీతరూపకం (విజయవాడనుండి రిలే): 8-30 ప్రసంగం (ఆం): 8-50 రామ్ విజయ్ కీ గాథా—బృందగానం: లలితాసింగ్, షాక్‌వర్ సుల్తానా, సరళాదేవి: 9-0 (ఆం. ఉ. వా): 9-30 విజయదశమి—సంగీతరూపకం (హిం): 10-0 ఉప్పలపాటి అంకయ్య: 10-30 ప్రసార సమాప్తి.

భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ

భారత ప్రతినిధివర్గం నివేదిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—సోవియట్ యూనియన్‌లో పర్యటించి వచ్చిన భారత ఉక్కు పారిశ్రామిక నిపుణుల రాయబార వర్గం నేడు పారిశ్రామిక మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారికి తమ నివేదిక నందజేసింది.

ఉక్కు శాఖ కార్యదర్శి శ్రీ యస్. భూతలింగం నాయకత్వాన ఈ రాయబారవర్గం నెలరోజులపాటు రష్యాలో పర్యటించి అక్కడి ఉక్కు, ఇనుము పరిశ్రమలను చూచివచ్చింది. మధ్యప్రదేశ్‌లోని భిలాయ్ ఉక్కుఫ్యాక్టరీ స్థాపనకు రష్యా సహాయం చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ సహాయం [illegible] ఈ రాయబారవర్గం [illegible].

(3 వ కాలం తరువాయి)

27,000 పాలపొడి డబ్బాలలో 1000 పాలపొడి డబ్బాలను పంజాబ్ రాష్ట్రంలోని వరదబాధితులకు [illegible] ఆ రాష్ట్ర గవర్నరు [illegible]. గవర్నర్ శ్రీ త్రివేది [illegible] గవర్నర్‌కు [illegible].

గ్రామాలలో ఖద్దర్ ప్రదర్శనాలు: ఇండియా ప్రభుత్వం గ్రాంటు

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—

ఖద్దరు, గ్రామపరిశ్రమల అభివృద్ధికిగాను నిరాటంక రూపంలో నైతేనేమి, ఋణాల రూపంలో నైతేనేమి మొత్తం మరొక ఏడు లక్షల రూపాయలను ఇండియా ప్రభుత్వం మంజూరు చేసింది.

[illegible] దేశంలోని వివిధ ప్రాంతాలలో ఖద్దరు, గ్రామ పరిశ్రమల ప్రదర్శనాలను ఏర్పాటు చేయడానికి [illegible]. గ్రామ పరిశ్రమల సంఘం వారికి 3,50,000 రూపాయలు ఇవ్వబడినవి. జిల్లా ముఖ్యపట్టణాల్లో, గ్రామాల్లో చిన్న చిన్న ప్రదర్శనాలకుగాను మొత్తంలో నుంచి ఒక లక్ష రూపాయలు వెచ్చింపబడగలవు. ప్రదర్శనాలలో ఉపయోగించడానికై [illegible] మరొక లక్ష రూపాయలు ఖర్చు చేయబడును. మిగిలిన రూపాయలలో 1½ లక్ష రూపాయలు పంజాబ్ ఖాదీ గ్రామోద్యోగ సమితి, [illegible] గ్రామ పరిశ్రమల సంఘం ద్వారా అమృతసర్‌లో ఒక పెద్ద ప్రదర్శనం నిర్వహించడానికి వినియోగించబడును.

ఖాదీగ్రామోద్యోగ ప్రకటన [illegible] 40,000 రూపాయలు మంజూరు చేయబడినవి.

గ్రామ పరిశ్రమల అభివృద్ధికై మద్రాసు, పశ్చిమ బెంగాల్, వింధ్యప్రదేశ్, జమ్ము-కాశ్మీర రాష్ట్రాలకు రు. 2 లక్షలు [illegible], ఒక లక్ష రూపాయలు అప్పుగా మంజూరు చేయబడెను. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో [illegible] ప్రోత్సహించబడగలవు.


మీ కండ్లకు ప్రయాస నివ్వని కాంతి
ఫిలిప్స్ ఆర్జెంటా
చల్లని మృదువైన కాంతిగల దీపము
PLX-39 TG

ద్వివిధ రక్షణయిచ్చే
మోబిలాయిల్
మీ కారు
అతి సున్నితముగ నడచేలా చేయును!

ఇది ఎగురుతున్న ఎర్రని గుర్రపు చిహ్నముగల చోట దొరుకుతుంది
స్టాండర్డ్ - వాక్యూమ్ ఆయిల్ కంపెనీ
(కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)


నిరంతర సహవాసి
[illegible]
ITI
ఉత్పత్తిదారులు:
ది మైసూర్ ఇండస్ట్రియల్ & టెస్టింగ్ లాబరేటరీ లిమిటెడ్.
మల్లేశ్వరం, బెంగుళూరు

ITEOL
35/37, తంబుచెట్టి వీధి, మద్రాసు 1

డైమండ్ బీడి

ఫోన్—1419

మీరు నవ్వులు గమనిస్తారా?
నవ్వులో మీకు ఏది బాగుంటుంది? తేజోవంతమైన కళ్లు, బుగ్గల కాంతి, అందమైన పెదవులు, తెల్లని దంతాలు! మీ నవ్వులో ఇతరులు మొదట కనిపెట్టేది ఏదో తెలుసా? మీ పంటి ముత్యాల ప్రకాశం. వాటి మీద ఏ మాత్రం గారపట్టినా, నలిపట్టినా అందం చెడుతుంది. ఆర్యన్ ఆకారంలో వున్న టూత్‌బ్రష్ మీ నవ్వును శాశ్వతం చేస్తుంది.
Aryan
సరిగా డిజైన్ చేయబడిన టూత్ బ్రష్

దీటుకేసిన ఆరోగ్యమైనప్లాస్టిక్ కంటైనర్లలో
అందమైన అట్టపెట్టెలలో
బాగా శుభ్రపరచును
చాలకాలం మనును.
డిస్ట్రిబ్యూటర్లు:- జయభాగ్యం కంపెనీ, 11, ఫిలిప్సు వీధి, మద్రాసు-1


కల్పనాతీతమైన సౌందర్యము
సూపర్‌ఫైన్ · మెర్సిరైజ్‌డ
TWO BY TWO
FULL VOILE
రాణీ రేఖ
రాణీ లక్ష్మి
రాణీ పోట్ల
రాణీ సుందరి
ఏక పంపిణీదారులు: పదమసీ పీస్‌గూడ్స్ కంపెనీ,
గాంధీ గల్లీ, మూల్జీ జెత మార్కెట్, బొంబాయి 2
మఫత్‌లాల్ ఫైన్ మిల్సు

డూకో ఇది మంచిమెరుగును, మనోహరమైన వర్ణములను, విశిష్టమైన తయారీకు (ఫినిష్‌కు) జగద్విఖ్యాతి గాంచియున్నది. ఎండ, వాన, వేడిమి, దుమ్ములో దీర్ఘకాలం వాడబడినప్పటికి దీని మెరుగు ఎంతమాత్రం మారదు. ఐ. సి. ఐ. వాక్స్‌పాలిష్ మరియు నం. 7 పాలిష్ [illegible] పాలిషును సంరక్షించును.

ఉత్పత్తిదారులు:
ది అల్కాలి అండ్ కెమికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
సోల్ సెల్లింగ్ ఏజంట్లు:
ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్.
ICI కలకత్తా—బొంబాయి—మద్రాసు—కాన్పూర్—న్యూఢిల్లీ
అహ్మదాబాద్—అమృతసర్—బెంగుళూరు—కొచ్చిన్

నాలుగు మందులు
వైద్యుని యొక్క కానుకయోగములే
WILL NOT UPSET THE STOMACH
DOES NOT HARM THE HEART
ANACIN
TABLETS
ANNAS 2 INDIA
అత్యధిక మందికి బాధానివారణ శక్తిని కలిగించును

ధరలు బాగా తగ్గింపబడ్డాయి

కొత్త ధరల జాబితాకు వ్రాయండి

స్టాకిస్టులు: శ్రీ సంధ్రి డలర్స్ అసోసియేషన్ లిమిటెడ్, రాజమండ్రి. శ్రీ బోడా సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.ఎల్.ఎల్.బి, తాడేపల్లిగూడెం; శ్రీ మేస్ని చిన్నవీరన్న, విజయనగరం. మెసర్స్ కిమియావార్ స్టోర్స్, మహాత్మా గాంధీరోడ్డు, సికింద్రాబాద్ (దక్షిణ్)



నాకు చాలా ఇష్టమైనవి

కే. సి. పి. వారి కృష్ణ పిప్పర మెంట్లు

ది కే. సి. పి. లిమిటెడ్, వుయ్యూరు, కృష్ణాజిల్లా.

SISTA'S-K.C-3



విశేషణములన్నీ అయిపోయినవి

మరియు వాటిని వెతుకుటలో మా ఓటమిని ఒప్పుకొన వలసిందే. పొందుపేతమంతే, విద్యయొక్క ఉత్కృష్టతను వర్ణించే పదములన్నింటిని మొదటే ఉపయోగించేశాం. ఇప్పుడు అధిక ప్రశంసకై యేమీ మిగులలేదు, కాని ఒకటి మాత్రం చెప్పవచ్చు. ఆదేమిటంటే, హమామ్ స్నాన సబ్బు ఉత్కృష్టమైన పనిని చేయును, అది మీ చర్మమును స్వచ్ఛముగా చేయును. అంతేగాక స్నానానంతరము అత్యధిక ఉత్సాహమును గలుగజేయును.

సువాసన వుందా? వుందండి. నురగ? లేకేమి, కావలసినంత వుంది. మరి ఖరీదు? ప్రతి మనిషికి అందుబాటులో వుండునటువంటిది.



అత్యధిక ఉత్సాహమును పొందండి

టాటా యొక్క హమామ్ టాయిలెట్ సబ్బు

టాటా ఆయిల్ మిల్స్

భారతదేశములో, భారతీయ పెట్టుబడితో, భారతీయ నిర్వహణ క్రింద తయారైనది.

SISTA'S TOM 2 Telugu



ఆమె అట్టి చింతగల తల్లియైనది ఆతడు ఆమె తొలిచూలు బిడ్డ - ఆతడు ఎంతో చికాకుగా మన్నాడు. ఎల్లప్పుడు ఏడుస్తున్నాడు బరువు హెచ్చుటలేదు.

ఒకనాడు ఆమె ఆనందంగాను, ఆరోగ్యంగాను, వున్న బిడ్డను పొందిన స్నేహితురాలిని సలహా అడిగెను! ఆతడు తన చిక్కిపోయిన బిడ్డ వయస్సు గలవాడే యగుట విని ఆశ్చర్యమును పొందెను!

"నా బిడ్డకు గ్లాక్సో యిస్తున్నాను" అని స్నేహితురాలు చెప్పెను. "గ్లాక్సో శుద్ధమగు, పుష్టికరమైన పాల ఆహారము, దానిలో, దృఢమైన ఎముకలు, పండ్లు కొరకు విటమిన్ డి, మరియు రక్తవృద్ధికి ఐరన్ చేర్చబడినవి."





ఆనాడే తల్లి 'గ్లాక్సో' ను కొన్నది. ఇప్పుడతన్ని చూడండి. ఆతడు అద్భుతంగా ఆనందంగా నున్నాడు! సుఖంగా నిద్రిస్తున్నాడు! నిబ్బరముగా బరువును పొందుచున్నాడు. 'గ్లాక్సో'కు అభినందనాలు.

గ్లాక్సో

'గ్లాక్సో' – బిడ్డలను మిక్కిలి పరిశుద్ధమైన పాల ఆహారము

G. 24

ఆంధ్రలో సగం ఈనాం గ్రామాల రద్దుకు బిల్లు

–రాష్ట్ర ప్రభుత్వంచే ప్రకటన

కర్నూలు, అక్టోబర్ 23—సగం ఈనాంగ్రామాలను ఎస్టేట్లుగా పరిగణించడానికి మద్రాసు ఎస్టేట్ల చట్టాన్ని (1908) సవరించే నిమిత్తం ఉద్దేశించిన బిల్లును ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ బిల్లు ప్రకారం గ్రామంలో సగాని కంటె తక్కువ కాకుండా గ్రామ శివారుగానో, ఖండ్రిగగానో, గ్రామంలో కొంత భాగంగానో యివ్వబడిన ఈనాములు "ఎస్టేట్లు"గా పరిగణించబడగలవు.

మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ (శిస్తు తగ్గింపు) చట్టం (1947) 1948 జనవరి 7 వ తేదీన అమలులోకి వచ్చింది. సగం ఈనాం గ్రామాలను "ఎస్టేట్లు"గా పరిగణించాలన్న ఈ కొత్త సవరణ బిల్లును గతానికి-అనగా 1948 జనవరి 7 వ తేదీనుంచి అమలు పరచాలని కూడా అందులో కోరబడింది.

మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ (శిస్తు తగ్గింపు) చట్టాన్ని (1947) ఈ సవరణ బిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించబడగల ఈనాము గ్రామాల విషయంలో గతానికి కూడా వర్తింప జేసే సందర్భంలో ఈ సవరణ బిల్లు చట్టమయ్యే తేదీ నాటికి వసూలు కాకుండా వున్న శిస్తు బకాయీలకు మాత్రమే వర్తింప జేయాలని, అప్పటికే వసూలు చెయ్యబడిన శిస్తుల విషయంలో వర్తింప జేయరాదని పేర్కొనబడింది.

ఈ సవరణ బిల్లు లక్ష్యాలివి:—

"మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం (1908)లోని 3 (2)(డి) సెక్షన్ "ఎస్టేట్" పదాన్ని నిర్వచిస్తున్నది. దీనిప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం యిచ్చిన గ్రాంటు అయితే నేమి, గుర్తించినదైతే నేమి, ధ్రువపరచినదైతే నేమి దాని ప్రకారం యివ్వబడిన ఏ ఈనాం గ్రామమైనా "ఎస్టేట్" గా పరిగణించబడగలదు. ఇటీవల ఈనాం కమిషనర్ చే ధ్రువపరచబడిన ఒరిజినల్ గ్రాంటు ప్రకారం ఈనాముగా యివ్వబడిన గ్రామం పూర్తిగ్రామమైతేనే ఎస్టేట్స్ ల్యాండ్ చట్టంకింద "ఎస్టేట్"గా పరిగణించబడుతుందని కోర్టులునిర్ణయించినవి. ఈ నిర్ణయాలనుబట్టే చాలా ఈనాములు గ్రామ శివార్లుగానో, ఖండ్రిగలుగానో, గ్రామాలలో కొన్ని భాగాలుగానో యివ్వబడిన ఈనాములను ఎస్టేట్లుగా పరిగణించడానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆ ఈనాములలోని కౌలుదార్లు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం (1908) కిందను, ఎస్టేట్స్ ల్యాండ్ (శిస్తు తగ్గింపు) చట్టం (1947) కిందను, ఎస్టేట్ల రద్దు చట్టం (1948) కిందను లాభాలను పొందడానికి అవకాశాలు లేకుండా పోయినవి. అట్టి సగం ఈనాములలోని కౌలుదార్లకు కూడా ఆ చట్టాల కింద ప్రయోజనాలను సిద్ధింప జేయాలని భావించబడింది. కాబట్టి, సగం ఈనాము గ్రామాలను కూడా ఎస్టేట్లుగా పరిగణించడానికి ఎస్టేట్ల చట్టాన్ని (1908) సవరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణ బిల్లు ప్రకారం గ్రామంలో సగానికి తక్కువ కాకుండా గ్రామశివారుగానో, ఖండ్రిగగానో, గ్రామంలోని కొంతభాగంగానో యివ్వబడిన ఈనాములు ఎస్టేట్లుగా పరిగణించ బడగలవు"

"ఎస్టేట్స్ ల్యాండ్ (శిస్తు తగ్గింపు) చట్టం (1947) 1948 జనవరి 7 వ తేదీని అమలులోకి వచ్చింది. ఈ సవరణ బిల్లును కూడా ఆ తేదీనుంచి అమలు పరచడానికి అవకాశం కల్పించబడింది. ఈ సవరణ బిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించ బడగల ఈనాములలోని కౌలుదార్లకు 1948 జనవరి 7 వ తేదీని ఆ ఈనాములు వారి స్వాధీనంలో వున్న పక్షంలో ఆ ఈనాములపై శాశ్వతపు జిరాయితీ హక్కులు యివ్వబడగలవు. ఆ తర్వాత అట్టి ఈనాములనుంచి కౌలుదార్లు తొలగించబడిన కేసులు వున్నపక్షంలో ఆ కౌలుదార్లకు ఈనాములు తిరిగి స్వాధీనం చెయ్యబడుతాయి.

ఈ సవరణబిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించబడగల ఈనాముల విషయంలో గతానికి శిస్తు తగ్గింపు చట్టాన్ని వర్తింపజేసే సందర్భంలో ఈ బిల్లు చట్టమయ్యే తేదీ నాటికి వసూలు కాకుండా వున్న శిస్తు బకాయీల విషయంలో మాత్రమే వర్తింప జెయ్యబడగలదని, అప్పటికే వసూలు చెయ్యబడిన శిస్తుల విషయంలో వర్తింపజెయ్యబడదని పేర్కొనబడింది.

ఈ సవరణ బిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించబడగల ఈనాము ప్రాంతాలను ఎస్టేట్ల రద్దు చట్టం (1948) కిందకు తీసుకొనిరావడానికి ఆ చట్టానికి కూడా సవరణ ప్రతిపాదించాలని ఈ బిల్లులో పేర్కొనబడింది. అయితే, ఈ సవరణ బిల్లు ప్రకారం ఏ ఈనాము ప్రాంతాలైతే ఎస్టేట్లుగా పరిగణించబడగలవో ఆ ఎస్టేట్లలో మేలువరం, కుడివరం హక్కులు కూడా మంజూరు చెయ్యబడిన ఎస్టేట్లు గాని, కుడివరం హక్కులను అనుభవిస్తూవున్న వ్యక్తికి తర్వాత మేలువరం హక్కులు మంజూరు చెయ్యబడిన ఎస్టేట్లుగాని వున్న పక్షంలో వాటిని ఎస్టేట్ల రద్దు చట్టం కిందకు తీసుకురాకుండా మినహాయించాలని కూడా ప్రకటించబడింది.

ఆంధ్ర ఈనాం కౌలుదార్ల రక్షణ చట్టాన్ని (1954) రద్దు చేయడానికి కూడా బిల్లులో అవకాశం కల్పించబడింది. ఆ చట్టాన్ని ఇక ముందు అమలు పరచవలసిన అవసరం లేదని భావించబడింది.

ఈ బిల్లులోని కొన్ని క్లాజుల వివరాలు ఇలా వున్నాయి:—

క్లాజ్ 1 (2):—1948 జనవరి 7 వ తేదీ నుంచి ఈ సవరణ బిల్లును అమలు పరచాలి. ఆ తేదీనే మద్రాసు ఎస్టేట్స్ (శిస్తు తగ్గింపు) చట్టం (1947) అమలులోనికి వచ్చింది.

క్లాజు 2-దీనిప్రకారం మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం (1908) లోని 3 (2) (డి) సెక్షన్ లో "ఎస్టేట్" పదానికి యివ్వబడిన నిర్వచనం సవరించబడింది. ఇందువల్ల గ్రామాని కంటె తక్కువగా వున్న ఈనాం గ్రాంట్లు - అనగా గ్రామంలో సగానికంటె తక్కువ కాకుండా గ్రామశివారు గానో, ఖండ్రిగగానో, గ్రామంలో కొంతభాగంగానో యివ్వబడిన ఈనాములు ఎస్టేట్లుగా పరిగణించబడగలవు.

క్లాజు 7:—ఈ బిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించబడగల ఈనాముల విషయమై కోర్టులు యిచ్చిన డిక్రీలు, ఆర్డర్లు అమలు గురించి, విచారణలో వున్న కేసుల గురించి ఈ క్లాజులో వివరించబడింది. (1) ఈ చట్టం అమలులోకి రాకముందు కోర్టులు యిచ్చిన తుది డిక్రీలు, ఆర్డర్లు రద్దు చెయ్యబడవు. (2) ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటికి విచారణలో వున్న దావాలన్నీ ఎప్పుడైతే కోర్టులోకి విచారణకు వచ్చినవో అప్పటి నుంచి ఈ చట్టం అమలులోవున్నట్లు భావించి వాటిని పరిష్కరించాలి.

క్లాజు 8-ఈ చట్టం అమలులోకి రాక పూర్వం ఈనాములనుంచి తొలగింపబడిన కౌలుదార్లకు తిరిగి ఆ ఈనాములను స్వాధీనం చెయ్యడం గురించి ఈ క్లాజు సూచిస్తున్నది. (1) ఈ చట్టం ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించబడగల ఈనాములలో ఏ ఈనామైతే 1948 జనవరి 7 వ తేదీని తన స్వాధీనంలో వున్నదో ఆ ఈనామునుంచి కోర్టు యిచ్చిన డిక్రీని అనుసరించిగాని, ఆర్డరును అనుసరించిగాని, ఇతర త్రా యివ్వబడిన ఉత్తరువు ననుసరించిగాని భూస్వామి ఒక వ్యక్తిని తొలగించిన పక్షంలో ఈనాముభూమి తిరిగి ఆ వ్యక్తికి ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత స్వాధీనం చెయ్యబడగలదు. ఈ క్లాజుప్రకారం ఈనాము భూమిని తొలగించబడిన వ్యక్తికి స్వాధీనం చెయ్యడానికి అనుసరించవలసిన మార్గాన్ని సూచిస్తూ ఇందులో కొన్ని సబ్-క్లాజులు పేర్కొనబడినవి.

క్లాజు 11—ఈ బిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించబడగల ఈనాముల విషయంలో గతానికి కూడా శిస్తు తగ్గింపు చట్టాన్ని వర్తింప జేసే సందర్భంలో ఈ బిల్లు చట్టమయ్యేనాటికి వసూలు కాకుండావున్న శిస్తు బకాయీలకు మాత్రమే అది వర్తింపజెయ్యబడగలదని, ఆదివరకే వసూలు చెయ్యబడిన శిస్తుల విషయంలో వర్తింపజెయ్యబడదని ఇందులో పేర్కొనబడింది.

క్లాజు 12—ఈ బిల్లు ప్రకారం ఎస్టేట్లుగా పరిగణించ బడగల ఈనాములలో మేలువరం, కుడివరం హక్కులు మంజూరు చెయ్యబడినవిగాని, కుడివరం అనుభవిస్తున్న వ్యక్తికి మేలువరం హక్కు కూడా మంజూరు చెయ్యబడినవి గాని వున్నపక్షంలో వాటిని మినహాయించి మిగతా ఈనాములను ఎస్టేట్ల రద్దు చట్టం క్రిందకు తీసుకొని రావడానికి ఆ చట్టాన్ని సవరించడాన్ని ఈ క్లాజు సూచిస్తున్నది.

క్లాజు 13—ఈ బిల్లులోని నిబంధనలను గాని, ఈ బిల్లుద్వారా సవరించబడిన ఎస్టేట్ల చట్టాన్నిగాని అమలుపరచడంలో ఉత్తరోత్తరా ఏవైనా చిక్కులు ఏర్పడితే వాటిని తొలగించడానికి రాష్ట్రప్రభుత్వానికి ఈ క్లాజువల్ల అధికారం లభిస్తున్నది. అయితే, ఈ క్లాజుననుసరించి ప్రభుత్వం జారీచెయ్యగల ఏ ఉత్తరువైనా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వుండాలి.

ఈ బిల్లును ప్రతిపాదించడానికి కేంద్రం అనుమతికోసం ఎదురుచూడ బడుతున్నదని. కేంద్రం అనుమతి పొందిన తర్వాత అసెంబ్లీ వచ్చే సమావేశంలో తొలి రోజునే ఈ బిల్లు ప్రతిపాదించబడుతుందని రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు అసెంబ్లీ గత సమావేశంలో మాట్లాడుతూ హామీ నిచ్చారు.

కలకత్తా మెయిలు, పూరీ ప్యాసింజర్ లు

ఆలస్యంగా చెన్నపురి రాక

మద్రాసు, అక్టోబర్ 24— నేడు కలకత్తా మెయిల్ నాలుగు గంటలు, పూరీ ప్యాసింజర్ అయిదు గంటలు ఆలస్యంగా ఇక్కడికి వచ్చినవి.

అక్టోబర్ 22 వ తేదీ నుంచి అధిక వర్షాలు కురిసినందున రైలుమార్గాలపై గండ్లు పడి ఈస్టరన్ రైల్వేలో రైళ్ళ రాకపోకలకు అవరోధం కలిగింది. గండ్లను పూడ్చినందున తిరిగి రైళ్ళ రాకపోకలు ప్రారంభమైనవి. అయితే, మార్గంమీద జాగ్రత్తగా బళ్ళను నడపడంచేత ఇవి ఆలస్యంగా చేరినవి.

విషం కలిపిన తినుబండారాలు

చీరాల, అక్టోబర్ 22—కొన్ని తినుబండారాలలో విషం కలిపి యిస్తున్నట్లు తమకు కొన్ని కేసులు వచ్చినవని, అందువల్ల తెలియనివారు ప్రజలకు తీపి వస్తువులుగాని, యితర తినుబండారాలు కాని యిచ్చినచో అంగీకరింపవలదని పోలీసువారు హెచ్చరిక చేస్తూ ఇక్కడ కరపత్రం పంచి పెట్టారు.

కడపజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక

శ్రీ వి. రామిరెడ్డిగారు

కడప, అక్టోబర్ 20— కడపజిల్లా కాంగ్రెస్ నూతన సభ్యుల సమావేశం శ్రీ రావుల మునిరెడ్డిగారి అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని 112 మంది సభ్యులకుగాను 101 మంది హాజరైనారు. అధ్యక్షుని ఎన్నికలో 99 మంది పాల్గొన్నారు.

శ్రీ వి. రామిరెడ్డిగారిని శ్రీ యల్. గంగిరెడ్డిగారు అధ్యక్షత పదవికి ప్రతిపాదించగా శ్రీ నాగిరెడ్డి సుబ్బారెడ్డిగారు బలపరచారు.

శ్రీ రావుల మునిరెడ్డిగారిని చింతు వెంకటసుబ్బారెడ్డిగారు ప్రతిపాదించగా శ్రీ ఆరెం అన్నయ్యగారు బలపరచారు.

ఎన్నికలు శ్రీ మంచాల కృష్ణయ్యగారిచే జరుపబడినవి. శ్రీ వి. రామిరెడ్డిగారికి 69 వోట్లు, శ్రీ రావుల మునిరెడ్డిగారికి 29 వోట్లు వచ్చాయి. ఒక వోటు మురిగిపోయింది.

శ్రీ రామిరెడ్డిగారు 40 వోట్ల మెజారిటీతో అధ్యక్షులుగా ఎన్నుకోబడినట్లుగా ప్రకటించబడినది.

నూతన జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వి. రామిరెడ్డిగారు కార్యవర్గాన్ని ఎన్నుకొనుటకు ఏకగ్రీవంగా ఆమోదించారు.

కడప జిల్లా కాంగ్రెసు కమిటీకి కార్యవర్గానికి దిగువ పేర్కొన్నవారు నియమింపబడ్డారు. శ్రీయుతులు గుత్తా వెంకటరామానాయుడు; ఏ. పి. సీరారెడ్డిగార్లు ఉపాధ్యక్షులు; శ్రీయుతులు నర్రెడ్డి శంభురెడ్డి (యం. యల్. ఏ.), శ్రీ నాగిరెడ్డి సుబ్బారెడ్డిగార్లు కార్యదర్శులు; శ్రీ లోమడ గంగిరెడ్డిగారు సహాయ కార్యదర్శి.

శ్రీ యన్. రంగారెడ్డిగారు, శ్రీమతి కె. రామసుబ్బమ్మగారు, శ్రీయుతులు రావుల మునిరెడ్డిగారు, మాచనూరు వీరారెడ్డిగారు, వై. ఆదినారాయణరెడ్డిగారు (యం. యల్.ఏ.), పి. వెంకటసుబ్బయ్యగారు (ఎం. ఎల్. ఏ.), డి. నారాయణరెడ్డిగారు, ఏ. బి. నరసారెడ్డిగారు, పెద్దిరెడ్డి చెన్నారెడ్డిగారు, యస్. బీరాంసాబు, మహమ్మద్ రహంతుల్లా (ఎం. ఎల్. ఏ.), గార్లు, కె. యర్రపురెడ్డిగారి పెద్దనాగిరెడ్డిగారు, వద్దిరాల ఈశ్వరరెడ్డిగారు సభ్యులు.

తెనాలి తాలూకా కాంగ్రెస్

అధ్యక్షులుగా శ్రీ అవుతు సుబ్బారెడ్డిగారి ఎన్నిక

తెనాలి, అక్టోబర్ 22— తెనాలి తాలూకా కాంగ్రెసు సమావేశం గుంటూరు జిల్లా కాంగ్రెసు ఆఫీసు భవనం (చంద్రమౌళి భవనం)లో శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణ (గుంటూరుజిల్లా కాంగ్రెసు అధ్యక్షులు)గారి అధ్యక్షతను జరిగింది.

ఎన్నిక సమయంలో సభ్యులుగాక అంధ్రదారు వందలమంది ఉభయ అభ్యర్థుల అభిమానులు తాలూకా అంతటినుంచి వచ్చారు. బ్యాలెట్ ద్వారా వోట్లు తీసుకోగ్గనివి శ్రీ అవుతు సుబ్బారెడ్డిగారికి 40 వోట్లు, శ్రీ వి. రామకోటయ్యగారికి 34 వోట్లు వచ్చినవి. శ్రీ అవుతు సుబ్బారెడ్డిగారు ఎన్నికైనట్లు ప్రకటించబడింది.

తర్వాత నూతన అధ్యక్షుని అభినందిస్తూ శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణ, శ్రీ పుతుంబాక శ్రీరాములు (యం. యల్. ఏ), శ్రీ వి. రామకోటయ్య (పోటీ చేసిన అభ్యర్థి), శ్రీ వసుపులేటి కృష్ణమూర్తి ప్రభృతులు ప్రసంగించారు.

(2 వ పేజీ తిరువాయి)

జరగలేదని చెప్పారట. అలాంటి సర్దుబాట్లకు బీహారు ముఖ్యమంత్రి వ్యతిరేకతను ప్రకటించారట.

తిరువాన్కూర్—కొచ్చిన్ ముఖ్యమంత్రి శ్రీ గోవిందమీనన్. తన రాష్ట్రంలోని కొన్ని తమిళ తాలూకాలను మద్రాసు రాష్ట్రంలో విలీనం చేయడానికి వున్న వ్యతిరేకతను స్పష్టం చేశారట.

ఇలా వున్న సరిహద్దు సమస్యలను ముందుగా ప్రాంతీయ ప్రాతిపదికపై చర్చించుకొనవలసి వుంటుందనే మూలాభిప్రాయానికి అందరూ వచ్చారట.

రాష్ట్రాలు-రాజప్రముఖ్ లు

'ఏ' 'బి' 'సి' అనే తరగతులవారీగా రాష్ట్రాలమధ్య యిప్పుడు వున్న విభేదాలతోపాటు, రాజప్రముఖ్ పదవులనుకూడా రద్దుచేసి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్న రెండుప్రధాన భాగాలు మాత్రమే వుండాలన్న నిశ్చయానికికూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్లు తెలుస్తున్నది. రాజప్రముఖ్ పదవులను రద్దు చేయాలనడంలో ఏకాభిప్రాయం కానవచ్చింది కాని, 'సి' తరగతిరాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ, ముఖ్యంగా ఢిల్లీరాష్ట్రంవారు తమ ప్రత్యేక ప్రతిపత్తిని నిలబెట్టాలని వాదించారట.

ఆస్తి-అప్పుల విభజన, ఉద్యోగుల కేటాయింపులకు ప్రాంతీయంగా కొన్ని ఏర్పాట్లను కేంద్రం చేయగలదని తెలుస్తున్నది.

శాంతి భద్రతలు

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై ప్రజాభిప్రాయాన్ని గురించి చర్చించిన తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణ ఫలితంగా ఏర్పడుతున్న శాంతి భద్రతల సమస్యను కూడా సభవారు సమగ్రంగా చర్చించారు: శాంతి భద్రతలను కాపాడడమనేది తీవ్రమైన సమస్య కాదని ముఖ్యమంత్రులు అభిప్రాయపడినారట. బొంబాయి, పంజాబువంటి చోట్ల విభిన్నాభిప్రాయాలు వున్నా, పెద్దగా ఆందోళనలు బయలుదేరే అవకాశాలు లేవని కూడా స్పష్టం చేశారట.

ప్రధాని నెహ్రూ సమావేశాన్ని సమాప్తం చేస్తూ, దేశంలో నేడున్న ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారట కూడా. అనుకున్నదానికంటే పది నిముషాల ముందుగానే రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేటి మధ్యాహ్నం సమాప్తమైనది.

రాష్ట్రాల నిర్మాణంలో ప్రధానాంశాలు

ఢిల్లీ రాజకీయవర్గాల వివరణ

(మన విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—నిన్న, నేడు జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలో రాష్ట్రాల పునర్నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా సమస్యలు, ఆస్తి-అప్పుల విభజన వంటి ఆర్థిక సమస్యలపై స్పష్టమైన పథకం లేదా కార్యక్రమం రూపొందనందున, ఈ విషయాలను చర్చించడానికి వచ్చే సంవత్సరారంభంలో మరొకదఫా రాష్ట్ర ముఖ్యమంత్రుల సభ జరగవలసి వుంటుందని భావించబడుతున్నది. ఈలోగా ఈసమస్యలను ఇండియా ప్రభుత్వం హోంశాఖవారు పరిశీలిస్తూ వుండగలరట.

నిన్న, నేడు జరిగిన సమావేశంలో ఫజల్ అలీ కమిషన్ నివేదికవల్ల ప్రభుత్వం అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలను సమీక్షించడం మాత్రమే జరిగింది. పోతే కమిషన్ సిఫారసులను అమలు జరపడానికి ఒక కార్యక్రమాన్ని కూడా సిద్ధపరచారు. మొత్తంమీద అధికారరీత్యా తుది నిర్ణయాలేవీ కూడా జరగలేదు.

అంతేకాదు. వివాదాస్పదంగా తయారైన నాలుగు రాష్ట్రాల సమస్యపైన సమష్టి సమాలోచనలు కూడా జరగలేదు. వీటిలో (1) బొంబాయినగర భవిష్యం, (2) పంజాబు, పెప్సూలతో హిమాచల్ ప్రదేశ్ విలీకరణ. (3) వింధ్య ప్రదేశ్, మధ్యభారత్, భోపాల్ ప్రాంతాలతో కొత్తగా మధ్య ప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం. (4) శేషించిన హైదరాబాద్ రాష్ట్ర భవితవ్యం.

ఈ నాలుగు సమస్యలమీద తుది నిర్ణయాలు జరగడానికిముందు. కాంగ్రెసు హైకమాండ్ వారు ఆయా రాష్ట్రాల కాంగ్రెసు నాయకులతో సమాలోచనలు జరపవలసివుంది. వాటిపై తుది నిర్ణయాలకుగాను నవంబర్ 8, 9 వ తేదీలలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశం కానున్నది కూడా.

బొంబాయి రాష్ట్ర భవితవ్య సమస్య అత్యంత క్లిష్టమైనదిగా వున్నదని ఢిల్లీ రాజకీయవర్గాలు భావిస్తున్నవి. ముఖ్యమంత్రుల సభవల్ల, రాష్ట్రాల పునర్నిర్మాణంపై కొన్ని తుది నిర్ణయాలకు రావడానికి కేంద్రానికి అవకాశం కలిగినప్పటికీ, బొంబాయి విషయంలో అలాంటి అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. అంతేకాదు. బొంబాయిరాష్ట్రం సమస్యను, ఫజల్ అలీ కమిషన్ ప్రతిపాదనలకు వెలెకాక, కొత్త ప్రతిపాదనలతో పరిష్కరించవలసి వుంటుందని కూడా భావిస్తున్నారు:

విదర్భతో సహా అన్ని మరాటీ, గుజరాతీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రం రూపొందడానికి గుజరాతీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెసు హైకమాండ్ ప్రతిపాదనల ప్రకారం మూడు రాష్ట్రాల నిర్మాణాన్ని కోరుతున్నారు కూడా.

ఈ సమస్య ముఖ్యమంత్రుల సభలో చర్చనీయాంశంగా లేనప్పటికీ, దీనిపై ఇండియా ప్రభుత్వం చేయగల నిర్ణయంమీద, యితర నిర్ణయాలు కూడా ఆధారపడివుండగలవని భావిస్తున్నారు. బొంబాయి విషయంలో ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను సవరించినప్పుడు, మిగిలిన రాష్ట్రాల ప్రతిపాదనలలో ఏవో కొన్ని మార్పులు తప్పవని కూడా అంటున్నారు. అందులోను మధ్యప్రదేశ్, పంజాబు, ఆంధ్రరాష్ట్రాల సమస్యలను ఉదహరిస్తున్నారు.

కొత్త పంజాబు రాష్ట్ర నిర్మాణ సమస్యలపై మాస్టర్ తారాసింగ్ ప్రధాని నెహ్రూతో సమాలోచనలు జరుపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ను, పంజాబులో విలీనంచేయకుండా ప్రత్యేకంగానే వుంచాలన్న అభిప్రాయం హెచ్చుమందిలో కానవస్తున్నది. ఒకవేళ దీనిని ప్రత్యేకంగా వుంచినా కేంద్ర పాలిత ప్రాంతంగా వుంటుందే కాని ప్రత్యేక రాష్ట్రముగా మాత్రం వుండదని భావిస్తున్నారు.

కొత్తగా మధ్య ప్రదేశ్ నిర్మాణానికి భోపాల్, మధ్యభారత్ ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యభారత్ తో భోపాల్ ను చేర్చి కొత్త రాష్ట్రం చేసి నప్పుడు, వింధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలవారు ఉత్తర ప్రదేశ్ లో చేరగలమని అంటున్నారు. మొత్తంమీద కొత్తగా మధ్య ప్రదేశ్ రాష్ట్రనిర్మాణం జరిగినప్పుడు మధ్య భారత్ లో ఇండోర్, గ్వాలియర్ ల మధ్యవున్న విభేదాలు తొలగిపోగలవని అంటున్నారు.

ఇక శేషించిన హైదరాబాదులోని కొందరు ఆంధ్రలో విలీనానికి వ్యతిరేకిస్తున్నప్పటికీ, తెలంగాణాను 1961 నాటికి విలీనం కాగల అవకాశంతో ప్రత్యేక రాష్ట్రంగా చేయకుండా ఆంధ్రలో వెంటనేచేర్చి వేయాలన్న అభిప్రాయం సర్వత్రా వినవస్తున్నది.

కనక రాష్ట్రాల పునర్నిర్మాణానికి తదితర చర్యలు తీసుకొనడానికి ముందు. ఇక రెండు మూడు వారాలలోనే ఈ ప్రధానాంశాలపై తుది నిర్ణయాలు జరగవలసివున్నవని అభిజ్ఞవర్గాలు భావిస్తున్నవి.

మంత్రి శ్రీ కళా వెంకటరావు

కర్నూలు, అక్టోబర్ 23—ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు అక్టోబర్ 28 వ తేదీని కర్నూలునుంచి కడప వెళ్ళి అక్కడనుంచి నెల్లూరు వెడతారు. అక్టోబర్ 30 వ తేదీని నెల్లూరుజిల్లాలోని జాతీయ వికాస కేంద్రాలను సందర్శించిన తర్వాత ఆయన విజయవాడ వెడతారు.

నవంబర్ 1, 2 తేదీలలో విజయవాడలో వుండి తర్వాత మద్రాసు వెడతారు. ఆయన నవంబర్ 3, 4, 5 తేదీలలో మద్రాసులో వుంటారు. నవంబర్ 6 వ తేదీని తునిలో ఆచార్య వినోబాభావేను కలుసుకున్న తర్వాత మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నవంబర్ 8 వ తేదీని తిరిగి కర్నూలు వస్తారు.

లార్డ్ లూయీ మౌంట్ బాటెన్ లండన్ నుంచి ఆదివారం రాత్రి బయలుదేరి కెనడా, అమెరికాల పర్యటనకు వెళ్లారు.

లేడీ స్మిత్

రు 150



మోడల్ 427

అసలు సైజు

స్టెయిన్ లెస్ స్టీల్, వాటర్ ప్రూఫ్

17 జువ్యెల్స్ డైరెక్టు సెంటర్ సెకండ్ హాండు

MERIDIAN WATCH CO.,

Bombay-1.

చూడండి మెక్లీన్సు దంతాల్ని ఎంత చక్కగా శుభ్రపరుస్తుంది

ఈ మూడు టీ కప్పుల్నీ పరిష్కరించడానికి సాధ్యంకాని చాలకఠిన సమస్యను అవి నిరూపిస్తున్నాయి. అనే పళ్ల అనుకోండి. వాని ముందుభాగాల్ని శుభ్రం చేయవచ్చు. వెనుక భాగాల్ని శుభ్రపరచవచ్చుకాని, ఆ వళ్ల మధ్యనున్న సందుల మాటేమిటి? అవి మామూలుపద్ధతిలో తోమటానికి అందేవి కావు. అత్యంత అపాయకరమైన విషక్రిములు అక్కడే దాగివుంటాయి. వళ్ల అందాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకో దలచిన వారంతా, ఎప్పటికీ ప్రమాదకరమే అయిన లిపాయిడ్స్ ను గురించి తప్పక చదివి తెలిసికోవాలి.

మెక్లీన్సు, మామూలుపద్ధతిని తోముటలో అందని అపాయకరమైన చోట్లకు సూటిగా చొరబడుతుంది.

దంతక్షయాన్ని అరికట్టుటకు అత్యంత ప్రధానమైనది అదే

దొరకని ఒక్క భాగంలో కొన్ని కొవ్వు పదార్థాలున్నాయని దంత వైద్యులిప్పుడు నిరూపించియున్నారు. వానిని 'లిపాయిడ్స్' అంటారు. ఎంతబాగా తోమినా అవేమీ పోవు. ఆ పొరలోపల వెనకా అనగా అక్కడ తమ భయంకరమైన పనిని సాగిస్తూనే వుంటాయి. అవి మీ పళ్ల మెరుగును తిని వేస్తూనే వుంటాయి. ఆ దంతక్షయను అరికట్టడానికి తొలిమెట్టు అంటే, ఈ లిపాయిడ్స్ గల పైపొరను క్రమం తప్పకుండా తొలిగిస్తూనే వుండడం. లిపాయిడ్స్ ని విశ్లేషంగా తొలిగించటానికి ఉన్న ఒక్కటే మార్గం అంటే, వానిని కరిగించి వేయడం. నోటినిండా నురగను కలిగించితే అవి సున్నితంగాను, దాం సురక్షితంగా అతిశీఘ్రంగా లిపాయిడ్స్ ను, సూటిగా పోగొట్టే గుణమును మెక్లీన్స్ లో కలిగియున్నది. అదే దంతక్షయాన్ని అరికట్టుటకు అత్యంత ప్రధానమైనది.

మెక్లీన్సుతో క్రమం తప్పక రోజుకు రెండు సార్లు ప్రతిరోజూ వాడండి. మరి, క్షీణతకు వుంచుకొనండి. మెక్లీన్స్ తోకక్కటంగా దంతాలే ఆరోగ్యవంతమైన దంతాలు.

క్లోరోఫిల్ కలదిన్నీ లభిస్తుంది.

వాసక

గొంతు నొప్పి మాత్రలు

దగ్గులకు మరియు జలుబులకు

స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.

కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.

P&SP 9

ఇది మీకు గ్యారంటీ



అన్ని భాగాల మీద "హింద్" ముద్రవుంటే అది నాణ్యతకు, నిర్దుష్టమైన పని తనానికి గుర్తు

Hind CYCLES

హింద్ సైకిళ్ళు మైళ్ళ తరబడి ముందు నడచును.

హింద్ సైకిల్స్ లిమిటెడ్, 250 వర్లి, బొంబాయి-18.

29-10-55 నుండి 15-12-55 వరకు జరుగు ఇండియన్ ఇండస్ట్రీస్ ఫేర్ లో నం. హెచ్-6 స్థానమందు మమ్ము తప్పక దర్శించండి.

బొంబాయి స్టేట్, మధ్యభారత్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, దక్షిణ ఇండియాకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
హింద్ సైకిల్ సప్లయి సిండికేట్. 345, కాల్బాదేవిరోడ్డు, బొంబాయి.
మద్రాసు, ఆంధ్రరాష్ట్రం, మైసూరు స్టేటుకు సబ్-డిస్ట్రిబ్యూటర్లు:
బొంబే సైకిల్ ఇంపోర్టింగ్ కంపెనీ, 7, బ్రాడ్వే, మద్రాసు.
మెట్రోపాలిటన్ సైకిల్ హవుస్, 24, బ్రాడ్వే, మద్రాసు.

క్రీడాలోకం

ప్రపంచపు "ఉక్కుమనిషి"

మ్యూనిచ్, అక్టోబర్ 23—ప్రపంచం వెయిట్ లిఫ్టింగ్ పోటీలలోపాటు ఇటీవల ఇక్కడ జరిగిన అంగ సౌష్ఠవ పోటీలో టామీ కోనో అనే కాలిఫోర్నియా నివాసి గెలుపొందాడు.

అంతర్జాతీయ సంస్థ తరపున జర్మనీ ఎథెలిటిక్ అసోసియేషన్ ఈ దేహ సౌందర్య పోటీలను నిర్వహించింది.

* * * *

1956 ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏప్రిల్ రెండవతేదీ నుండి టోకియో మెట్రాపాలిటన్ జిమ్నాసియమ్‌లో జరుపబడుతవి. 23 దేశాలనుంచి 250 మంది పోటీదార్లు వీటిలో పాల్గొనవచ్చు.

లంకకు తిరిగి గోపాలన్ ట్రోఫీ

మద్రాసుపై ఇన్నింగ్సు విజయం

మద్రాసు, అక్టోబర్ 24—లంక క్రికెట్ జట్టు నేడిక్కడ మద్రాసును ఇన్నింగ్సు 14 పరుగుల తేడాతో ఓడించి గోపాలన్ ట్రోఫీని సంతరించుకొన్నది.

కార్పొరేషన్ స్టేడియమ్‌లో మూడు రోజులు జరిగిన ఈ పోటీ స్కోరు యిలా వుంది:—

సింహళం జట్టు-మొదటి ఇన్నింగ్సు-300.

మద్రాసు—మొదటి ఇన్నింగ్సు—114. రెండవ ఇన్నింగ్సు-172 (కృపాల్‌సింగ్ 42, బుల్‌జెన్స్, ప్రిన్సు చెరి మూడు వికెట్లు పడగొట్టారు).

* * * *

ఆదివారం సాయంకాలం ఢిల్లీలో ఢిల్లీ క్లాత్ మిల్సు ఫుట్‌బాల్ టోర్నమెంట్సు ఫైనలులో ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్టేషన్ (న్యూఢిల్లీ) టీము అల్లాహాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్సు అసోసియేషన్ జట్టును 2-0 గోలులతో ఓడించింది.



పవాన్స్

ఖరీదు రు. 20/-

★ జర్మన్ తయారు ★

Ref- 728

1¼" క్రోమియంకేసు. మెటల్ డయల్, రేడియం అంకెలు, బ్యాక్ బెల్, డస్ట్ ప్రూఫ్, రేడియం సెకండ్.

★ ప్రతిచోట దొరకును.

పరేఖ్ వాచ్ సర్వీస్, బొంబాయి-4

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

(1919 లో స్థాపితము)

అపోలో వీధి, ఫోర్టు, బొంబాయి 1

మా మద్రాసు బ్రాంచి

10-11-55 తేదీ గురువారమునాడు

9, శెంబుదా వీధిస్, మద్రాసు 1

వద్ద ప్రారంభింపబడుతుందని తెలుప సంతసించుచున్నాము.

ఎఫ్. కే. ఎఫ్. నారిమన్,

జనరల్ మేనేజరు.

మెరిసే తెల్లని పన్నులు మాత్రమేగాక గట్టిపుష్టియగు పనుకుదుళ్లు కూడానూ

ఫోర్‌హన్స్ టూత్ పేస్టు పను చిగుళ్లను గట్టిగాను ఆరోగ్యవంతముగాను మరియు పండ్లను మెరిసే తెలుపుగాను వుంచుటకు ప్రత్యేకంగా రూపొందించబడినది. డాక్టర్. ఆర్. జె. ఫారన్‌చేత ఉత్పత్తి చేయబడిన యీ ఆమోదిత టూత్ పేస్టు మిమ్ములను పను చిగుళ్ల బాధ బారినుండి కాపాడునట్టి ప్రత్యేకమైనందు పదార్థములను గలిగియున్నది పెళుసు కారునట్టి...మెత్తబడినట్టి...రేగియున్నట్టి మరియు లేత పను చిగుళ్ల ఫారన్స్‌తో మెల్లగా తోమబడవలెను. అవి త్వరగా గట్టి ఆరోగ్యవంతమైన స్థితికి వచ్చును. ఆటువంటప్పుడు యీ ద్విగుణకరమైన టూత్‌పేస్టునునాడి నగర్వంగా మెరిసే తెల్లనిపండ్లను మరియు ఆరోగ్యవంతమైన పను చిగుళ్లను గూడగలిగి యుండండి.



ఫోర్‌హన్స్

పనుకు దుళ్లకు మంచిది

Z 102

ఆర్. జె. ఫారెన్ డి.డి.ఎస్.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంటర్, బి. ఎ., బి. యస్ సి. పరీక్షా ఫలితాలు

వాల్తేరు, అక్టోబర్ 23—ఆంధ్రా యూనివర్సిటీ గత సెప్టెంబరులో నిర్వహించిన ఇంటర్మీడియెట్, బి. ఎ., బి. యస్ సి డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లను కింద ప్రచురిస్తున్నాము:—

B.A. DEGREE

PART I—ENGLISH

Second class: 783 only.

Third class: 8 15 26 27 28 30 to 36 38 40 55 to 58 72 73 76 79 80 82 83 86 88 to 96 98 102 03 09 10 12 13 14 44 51 53 56 60 63 78 79 81 84 98 200 01 04 05 06 09 12 13 19 20 41 47 52 62 63 68 69 71 73 74 75 309 12 29 30 31 33 37 39 71 80 82 84 85 86 88 89 91 92 93 94 97 99 401 02 03 04 06 07 10 11 13 17 to 21 24 26 28 30 33 35 to 39 441 504 05 22 23 31 32 33 35 to 39 41 43 73 75 to 79 82 83 84 86 to 99 601 04 to 10 13 21 22 23 26 27 28 55 56 57 64 65 68 69 70 701 08 09 41 42 48 to 61 65 67 68 71 73 74 79 81 819 23 24 26 27 29 37 44 45 50 52 54 59 60 79 80 82 84 85 87 912 15 17 18 20 23 24 25 27 31 33 34 36 37 40 43 to 946 48 49 50 52 77 78 86 90 94 97 98.

1004 32 33 47 50 51 52 53 80 82 82-A 84 86 90 92 94 95 98 1101 07 08 12 13 15 17 20 26 29 30 31 33 34 37 to 40 44 87 92 93 1205 11 12 13 16 17 19 to 25 28 to 31 36 37 41 66 70 71 72 82 83 1302 05 07 09 10 13 to 18 20 21 23 24 30 31 32 34 37 40 41 44 45 47 48 50 52 54 57 58 62 90 1402 04 05 07 09 10 12 29 33 39 40 42 43 44, 45 48 52 to 55 58 to 61 63 to 66 90 91 1500 02 03 21 22 24 27 28 30 31 33 36 to 41 44 46 47 49.

Results of candidates with Reg. Nos. 248 1100 and 1441 will be announced later.

Results of candidates with Reg. Nos. 763 776 780 855 1097 1280 and 1325 are withheld.

PART II-SECOND LANGUAGE

First Class: 392 and 1255.

Second Class: 115 144 235 479 990 1178 1317.

Third Class: 2 3 10 16 21 25 26 27 29 43 44 47 59 71 72 74 to 80 82 83 84 116 to 21 25 to 28 30 31 32 37 47 48 51 52 64 to 68 71 200 01 04 05 06 28 29 30 32 34 37 38 40 49 52 53 54 68 69 78 79 81 83 to 89 326 29 to 32 40 41 42 45 49 75 80 81 82 84 86 89 90 95 97 442 43 45 47 to 51 53 56 57 59 61 to 64 66 68 69 70 72 76 77 30 to 85 87 88 91 92 94 95 97 98 99 500 01 02 03 06 07 24 31 33 44 45 46 84 87 to 93 630 31 32 34 to 37 39 40 to 48 50 52 54 55 56 58 to 61 64 65 66 68 69 72 to 76 710 11 to 16 42 44 45 46 48 50 to 55 85 99 802 06 10 19 20 31 to 34 44 45 46 48 49 57 58 59 61 76 79 80 82 83 84 88 89 90 92 93 912 13 15 to 21 23 24 54 to 57 59 960 to 75 80 85 92 to 95.

1005 06 08 to 13 15 16 17 31 32 33 35 45 to 48 55 79 to 82 82-A 83 84 85 87 to 95 98 99 1101 02 45 to 55 57 62 63 64 66 69 to 73 75 77 80 81 83 87 91 95 96 1205 10 11 15 16 44 46 to 49 51 to 54 58 to 65 82 90 91 92 95 1302 05 to 10 12 to 16 18 20 21 23 24 27 29 30 65 66 67 70 to 73 76 77 78 80 82 85 86 91 1402 03 14 15 29 33 39 40 67 68 70 to 79 81 83 to 88 90 1500 07 08 22 24 25 27 28 30 31 51 52 55.

Results of candidates with Reg. Nos. 248 1100 1182 1325 1441 1480 and 1553 will be announced later.

Results of candidates with Reg. Nos. 1097 and 1280 are withheld.

PART III-OPTIONAL GROUPS

GROUP I MATHEMATICS

First class: Nil.

Second class: 694 1030 and 1395.

Third class: 4 47 49 174 241 93 94 505 06 07 08 10 15 16 677 87 92 96 97 858 59 60 63 65 978 80 83 84 1018 27 28 1267 71 79 1392 93 1490.

Group II-A Physics (Main) Mathematics or Chemistry (subsidiary) Nil.

GROUP III-A PHILOSOPHY

First class: Nil.

Second class: 305 only.

Third class: 306 307 308 700 and 1396.

Result of candidate with Reg. No. 1280 is withheld.

GROUP III-B—PHILOSOPHY

Nil.

GROUP IV—HISTORY (Main.) and ECONOMICS

First class: Nil.

Second class: Nil.

Third class: 8 10 11 14 52 135 251 323 526 27 28 701 05 07 878 1033 35 38 40 1187 90 1282 83 85 86 87 1399 1400 95 98.

GROUP V—HISTORY and ECONOMICS (Main.)

First class: Nil.

Second class: 189 815.

Third class: 16 19 20 56 57 59 62 64 65 67 140 41 43 81 87 88 93 94 95 252 53 54 56 57 58 60 337 41 45 47 48 51 to 57 60 to 63 65 to 70 533 37 39 43 44 45 47 49 51 53 to 57 59 63 to 67 69 71 72 710 11 to 14 16 20 to 23 29 32 35 813 14 16 17 38 40 82 84 86 to 90 93 94 95 900 02 03 04 06 07 09 11 87.

1050 51 52 53 54 57 62 64 65 67 69 70 74 77 92 95 96 97 98 99 1201 93 94 95 97 98 99 1301 1402 03 05 07 08 09 11 14 15 16 18 to 24 26 27 28 1503 08 10 12 13 14 17.

Result of candidate with Reg. No. 989 will be announced later.

GROUP (VI)—LANGUAGES

Group (vi)—Telugu

First class: Nil.

Second class: 990 only.

Third class: 21, 23, 261, 372, 73, 74, 912 14 91 1206 08 1429 31.

Group (vi)—English.

First class: Nil

Second class: Nil.

Third class: 145, 46, 98, 99, 262, 64, 66 1209.

B.Sc. DEGREE

PART I—ENGLISH

1 to 4 6 to 13 34 35 36 38 39 53 54 56 to 60 62 to 66 68 69 71 73 to 80 82 to 86 90 91 93 94 97 182 to 85 87 to 91 94 97 99 200 01 02 03 05 to 08 10 to 13 15 to 18 25 26 27 29 to 32 34 to 45 48 49 69 70 71 73 to 76 78 to 81 335 36 37 39 to 44 46 to 50 53 55 to 61 74-A 75 77 to 80 82 to 85 87 417 to 37 39 40 43 44 46 to 55 58 80 81 85 86 92 536 to 50 82 to 88 90 91 92 94 to 97 605.

Result of candidates with Reg. Nos 198 and 593 will be announced later.

PART II

First Class: 128 402 495.

Second Class: 101 27 30 300 02 16 63 405 94 500 26 69.

Third Class: 27 104 06 22 32 34 59 63 64 66 67 68 249 369 401 60 96 97 99 520 53 56 64.

Passed in Part II-A (Main Subject): 17 19 21 126 50 53 65 69 70 251 55 56 57 58 59 85 88 312 65 70 73 408 09 10 64 67 507 09 11 13 15 51 55 58 61 66 71 72 78 98.

Andhra B. Sc. Reslt. 2

Passed in Part II-B (Subsidiary Subjects): 16 22 23 43 44 46 48 52 97 100 11 18 23 36 37 40 42 43 45 to 49 55 62 71 74 76 77 79 80 81 221 to 24 60 89 92 to 97 308 17 21-A 22 24 to 29 31 33 66 68 71 74 88 93 97 414 16 74 504 06 14 18 19 21 22 23 27 28 29 31 to 34 62 63 68 77 79 600 04.

Result of candidate with Reg. No. 602 will be announced later.

B. COM. DEGREE

PART I—ENGLISH

FIRST CLASS: Nil.

SECOND CLASS: Nil.

THIRD CLASS: 22 53 55 56 108 16 36 37 38 40 41 224 25 26 27 28 29 30 32 35 to 39 41 45 48 49 51 52 342 44 to 48 50 52 54 to 60 67 72 408 12 to 16 16-A 54 56 57 59 60 61 62 69 70 71 72 558 60 62 63 65 66 67 69 to 76 78 79 81 82 84 86 87 88 90 91 to 94 96 to 600 02 03 06 to 77 89 711 to 14.

Results of candidates with Reg. Nos. 366 and 468 will be announced later.

PART II—HINDI

FIRST CLASS: Nil.

SECOND CLASS: 139 and 465.

THIRD CLASS: 24 26 27 28 31 32 53 55 57 59 72 109 11 to 15 36 40 43 45 to 49 224 to 32 35

Andhra B.Sc. Reslt. 3

to 41 54 55 57 58 59 61 to 64 72 342 44 47 62 68 408 18 19 to 23 28 29 30 57 66 67 69 70 72 74 to 82 84 85 86 90 91 558 to 63 65 67 68 69 605 09 to 12 19 78 81 to 86 717 18 20.

Results of candidates with Reg. Nos. 366 and 468 will be announced later.

PART III

First Class: Nil.

Second Class: 495 only.

Third Class: 1 3 4 5 7 8 10 34 35 39 63 75 76 77 143 51 52 61 64 71 73 277 375 76 77 78 80 81 431 37 38 89 92 96 500 05 621 26 27 28 91 93 94.

Passed in III-A only: 12 37 42 64 65 82 83 84 86 119 26 54 269 88 387 428 36 41 99 513 17 20 23 623 37 39 92 95.

Passed in III-B only: 15 16 32 36 49 62 94 96 101 02 05 07 31 49 63 75 92 93 95 96 97 201 02 03 11 15 16 18 19 303 07 11 14 17 18 20 22 23 25 26 28 31 32 34 35 37 38 40 72 89 90 93 95 400 03 to 06 29 43 44 45 47 48 49 52 91 97 529 31 32 36 37 46 47 53 618 24 41 42 45 48 to 54 57 89 99 700 02 03 06 09.

Result of candidate with Reg No. 554 is withheld.

B. A. (Hons.) DEGREE

PART I

Whole Examination: 5 to 8.

Passed in English only: 1 4 10 11 13 15 to 22.

Passed in Translation or Related Subject only. 9 23 24 26 28 30 33 34.

Results of candidates with Reg Nos. 2 3 and 27 will be announced later.

B.Sc. (Hons.) DEGREE

PART I

(Other than Chemical Technology as Main)

Whole Examination: Nil.

Passed English only: 37 38 39 40 42 45.

Passed in Translation only: 36 46.

PART II-(SUBSIDIARY SUBJECTS)

MATHEMATICS

First Class: Nil.

Second Class: Nil.

Third Class: 49, 54, 75, 77 and 78.

PHYSICS

First Class: Nil.

Second Class: Nil.

Third Class: 80 only.

CHEMISTRY

First Class: Nil.

Second Class: Nil.

Third Class: 58 to 61 71 72 73 81 82 84 85 90 91.

BOTANY

First Class: Nil.

Second Class: Nil.

Third Class: 86 only.

PART I

(Chemical Technology as Main)

MATHEMATICS

First Class: Nil.

Second Class: Nil.

Third Class: 99 to 103.

PHYSICS

Nil.

CHEMISTRY

First Class: Nil

Second Class: Nil.

Third Class: 94 to 99 106.

M.Sc. DEGREE

(FIRST YEAR EXAMINATION FOR PASS GRADUATES)

Passed in Translation: 107 109 to 112.

B. COM. (Hons.) DEGREE

PART I

Whole Examination: 114 to 116.

Passed in English only: 117 118

Passed in Hindi only: 120 only

Note:—Applications for the Convocation to be held on Dec. 2 should reach the Registrar's office on or before Nov 11.

INTER ARTS AND SCIENCE

FIRST CLASS: 306 959 1631 2093 3472 4239 917 925 5550 86.

SECOND CLASS: 4 18 349 301 05 13 14 961 62 68 70 74 80 82 1318 587 96 601 02 04 09 26 2090 91 661 62 63 65 70 71 77 88 95 97 2700 02 04 3469 73 89 90 92 3930 4227 4822 26 27 4922 5234 39 40 5346 5556 57 74 80 81 5602 6120 22 25 35 45 6494 6506 07.

PASSED IN PART I

2 7 9 to 17 20 23 24 26 28 29 30 36 43 44 48 to 54 56 to 60 63 74 75 80 81 84 85 87 88 92 95 100 02 08 09 10 17 21 24 26 30 31 34 37 39 40 41 43 247 48 55 57 to 60 62 63 64 66 67 71 72 97 98 302 07 15 24 26 27 29 36 38 40 to 43 47 48 49 52 53 57 59 60 62 64 69 70 73 74 75 77 79 80 81 83 84 86 87 92 98 401 08 28 29 32 33 35 37 39 40 41 43 44 48 51 54 56 57 59 63 65 71 72 73 76 77 79 80 85 86 91 92 94 501 07 09 10 13 14 15 17 718 25 33 34 35 41 42 44 to 47 49 52 54 to 58 68 74 to 77 79 83 84 85 87 88 90 91 94 95 96 818 20 to 25 27 35 36 40 41 43 47 48 49 51 55 56 57 58 60 to 63 957 63 65 66 69 71 73 76 77 78 85 87 to 96 98 99.

1000 to 05 07 10 11 14 15 16 19 20 22 24 25 26 27 30 31 33 34 37 to 41 44 46 47 49 to 53 56 57 76 77 78 79 81 83 84 85 89 90 92 99 1100 01 02 04 07 to 10 13 16 19 20 22 24 27 to 31 33 34 35 38 42 to 45 48 1314 15 18 19 20 27 30 31 34 36 47 39 40 47 48 49 54 59 65 70 to 77 79 80 81 85 87 1406 07 10 14 16 17 19 to 26 28 29 30 32 to 42 45 46 50 51 57 60 61 63 64 1589 to 93 95 98 1600 03 05 06 08 12 17 18 19 28 29 35 to 41 43 to 56 58 59 60 62 63 71 73 74 77 78 80 81 82 84 to 94 96 98 99 1700 02 49 51 53 to 56 58 62 64 to 76 78 80 83 to 86 89 92 93 95 96 1801 03 to 06 10 16 17 19 20 22 23 24.

2041 42 44 46 48 to 53 55 to 58 60 61 73 74 76 83 85 86 88 89 92 99 2112 13 17 18 20 23 24 31 34 35 39 40 53 54 60 69 79 80 81 84 86 87 88 90 92 93 95 96 97 99 2200 01 02 05 to 08 11 12 14 15 17 19 21 24 27 to 33 36 37 38 44 to 47 50 54 55 83 to 86 91 93 94 97 2300 02 to 05 13 16 20 21 22 24 25 26 32 33 37 39 to 43 45 53 55 56 63 64 67 68 73 74 77 79 91 95 98 2401 02 03 06 07 09 11 to 16 18 to 22 2659 67 75 78 80 81 82 84 90 92 93 98 2701 06 07 09 12 14 15 17 to 21 26 28 32 33 36 37 38 40 43 48 50 to 55 58 62 to 65 68 69 71 to 74 78 79 81 83 84 88 2829 32 37 40 41 43 48 50 to 55 57 58 59 61 62 63 67 69 73 74 75 78 80 82 83 85 86 87 89 91 95 96 97 2900 01 08 09 14 16 17 18 22 24 26 to 30 32 33 34 36 45 47 49 51 54 55 56.

3230 31 34 to 44 49 to 52 61 to 65 67 68 70 71 72 75 76 77 79 3307 08 09 11 12 18 19 21 22 23 26 28 30 32 37 38 40 44 45 47 49 to 52 56 58 60 70 71 73 74 75 77 79 80 81 83 86 88 to 91 97 3400 to 04 10 to 15 17 to 20 22 23 74 77 78 79 81 85 86 87 98 3501 02 14 20 22 to 25 29 30 34 37 38 39 53 54

T R JAGANADHAN - M 5 – 24 10 55

56 57 58 63 64 65 67 to 73 75 77 79 to 82 84 85 86 88 to 98 3610 12 14 to 19 21 to 28 30 to 33 35 to 42 44 to 47 49 to 57 59 to 62 66 to 74 76 77 79 80 81 83 to 90 93 98 99 3703 04 05 07 09 10 15 19 21 23 25 26 28 32 36 38 40 41 42 44 3936 39 41 44 to 48 62 63 65 69 72 74 79 81 85 to 89 91 92 93 95 96.

4060 61 64 67 69 75 82 86 to 93 95 97 4100 01 07 15 to 19 21 to 24 26 27 29 30 32 33 34 36 38 40 41 42 45 46 48 49 51 4211 15 20 24 30 35 36 37 40 42 44 46 48 to 52 56 57 60 61 63 64 66 67 69 70 71 73 to 78 81 82 83 85 87 88 89 91 to 95 97 98 4300 01 03 04 06 07 08 10 11 16 18 20 21 22 24 25 27 to 31 34 36 37 40 42 45 46 48 to 54 56 57 58 60 61 64 65 66 96 97 98 99 4400 02 05 to 09 11 12 14 15 16 18 19 21 to 27 29 31 to 36 38 39 42 46 47 48 50 to 53 55 56 66 69 71 73 85 92 97 98 4501 04 16 4751 to 55 59 62 63 64 70 71 72 74 75 82 83 4823 25 28 29 32 33 34 36 37 38 41 43 to 47 49 50 51 53 54 63 65 66 68 69 71 72 73 75 76 79 80 81 4918 24 26 to 29 31 34 to 40 44 45 47 48 51 52 55 to 58 61 62 63 67 to 73 84 85 86 90 92 94 95 97.

5002 03 04 07 to 10 14 15 30 33 35 37 42 to 45 48 to 54 57 to 60 62 63 66 to 69 79 to 85 90 92 95 5235 to 38 42 44 45 46 49 52 53 54 60 61 62 64 67 69 70 74 to 79 5332 42 to 45 51 54 56 57 61 68 71 74 75 78 79 81 83 84 93 95 98 99 5402 03 14 15 16 19 21 23 24 26 to 30 32 35 to 40 42 44 45 46 49 50 52 54 56 58 60 62 64 66 69 73 5566 78 82 84 87 to 90 93 94 95 97 5601 04 06 07 10 13 15 16 17 20 21 24 29 32 33 35 36 37 53 55 57 62 64 66 67 71 73 77 81 83 85 to 88 90 93 95 99 5702 04 06 09 13 to 16 47 49 50 52 54 57 to 60 70 71 73 76 81 85 86 87 89 90 93 95 98 99 5800 04 06 07 09 13 to 16 19 to 23 25 28 31 34 35 38 41 to 47 49 51 53 55 60 63 65 70 71 73 75 78 79 80 82 83 87 89 to 94 96 98 99 5901.

6118 19 23 24 28 32 33 34 36 41 to 44 46 49 50 53 55 57 59 67 69 72 73 80 83 84 93 94 95 99 6201 to 08 10 12 14 to 19 21 to 24 26 27 28 29 33 56 57 58 60 63 65 69 71 73 74 79 80 86 87 91 95 98 6301 03 04 08 11 12 13 15 6497 98 6511 12 18 19 20 25 27 29 30 36 37 38 40 44 45 48 49 51 53 54 55 57 to 61 64 65 66 85 87 88 80 91 93 94 96 98 99 6600 03 04 05 08 to 11 14 17 19 20 22 24 26 28 29 33 to 36 39 41 43 47 48 50 to 54 56 61 64 66 67 68 71 81.

PASSED IN PART II

2 3 5 6 7 8 9 10 11 12 14 15 16 17 20 23 24 25 26 27 28 29 30 31 32 34 36 38 40 42 43 44 46 64 65 66 67 68 69 70 71 72 146 47 51 52 54 55 56 59 247 50 53 56 76 77 78 79 96 97 98 99 300 02 04 09 10 15 20 21 24 26 27 29 31 32 33 34 36 37 38 40 41 42 44 47 48 49 53 57 59 60 61 62 65 66 67 63 69 70 409 10 12 13 17 20 22 23 24 25 518 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 37 38 715 16 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 39 40 41 42 44 45 46 47 52 53 54 55 56 57 58 59 60 61 62 67 68 70 71 74 77 78 79 80 84 97 98 99 800 01 02 03 04 05 07 09 11 13 64 65 67 69 70 71 72 75 77 79 957 58 60 63 64 65 66 71 72 73 76 77 78 79 83 84 85 87 88 89 90 91 92 93 96 98 99.

1000 01 02 05 06 07 08 09 11 13 14 15 16 17 19 20 22 23 24 26 27 28 29 30 60 61 62 63 65 66 67 68 69 70 71 72 73 74 75 1151 52 53 55 56 58 59 61 62 63 65 1311 12 14 16 21 23 24 28 29 30 31 36 40 41 42 43 45 48 49 51 52 53 55 56 57 58 62 64 88 90 91 92 93 94 95 96 97 98 99 1401 02 03 65 67 68 69 70 71 73 74 75 76 78 81 1591 93 97 98 1600 03 05 08 10 11 15 16 17 23 25 28 29 30 35 36 37 38 39 40 42 44 45 46 47 48 49 50 51 53 54 55 56 57 58 59 64 67 69 71 72 1703 04 05 06 07 08 10 11 12 13 15 16 17 18 19 20 21 22 24 25 26 27 30 31 32 34 36 37 38 39 40 41 42 43 44 45 46 47 43 1827 28 29 30 31 32 33 34 35 36 37 38 40 43 44 45 46 48.

2042 45 63 73 74 75 76 77 78 79 82 83 84 85 86 88 89 92 96 2100 05 06 13 15 17 19 20 22 23 25 30 31 33 34 35 36 38 39 41 43 44 47 49 51 52 53 54 57 58 60 61 62 63 65 69 72 73 75 77 80 2256 57 58 60 61 62 63 64 65 66 67 68 70 71 72 73 74 75 76 77 78 81 2423 26 28 29 30 31 33 34 35 36 37 38 41 42 44 45 2658 59 60 64 67 72 75 76 78 79 83 84 86 89 90 98 2703 06 08 09 12 14 15 17 19 20 22 23 25 26 27 28 30 32 36 38 40 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 61 62 89 91 92 93 94 95 96 97 99 2800 02 05 07 08 09 10 11 12 15 16 18 20 21 22 23 24 25 26 27 2959 60 61 63 65 66 67 70 71 72 73 75 76 77 78 79 83 84 85 87 88 89 90 91 95 96 97 98 99.

3229 30 31 32 34 35 36 37 45 46 47 3307 08 09 11 12 15 17 13 19 21 24 26 28 29 30 33 34 37 38 40 42 61 62 63 64 65 67 68 3424 25 26 28 29 71 74 75 77 78 79 81 82 83 84 85 86 87 91 93 96 98 3560 01 02 03 04 05 08 09 10 11 13 14 15 16 19 20 22 23 24 25 26 27 30 31 32 33 34 35 36 37 38 39 41 42 44 46 51 53 99 3600 01 03 05 06 07 08 09 3745 47 49 50 51 52 53 54 56 3931 32 33 34 37 39 51 56 57 98 99

4000 01 03 04 05 58 59 60 61 62 63 64 65 69 70 72 74 75 76 78 80 81 82 4102 03 05 06 54 57 58 59 60 4211 13 14 15 16 18 20 22 23 24 25 29 30 31 32 33 25 36 37 38 41 42 44 45 46 47 49 51 52 55 56 58 59 60 61 62 63 64 65 66 67 69 70 71 72 73 74 75 76 77 78 81 82 84 85 89 91 93 94 93 4300 01 02 03 04 06 14 16 21 22 66 67 62 69 70 72 74 to 77 80 to 84 86 87 83 90 93 94 95 4518 19 21 to 40 42 44 46 47 48 52 53 56 4749 to 53 57 59 60 61 65 66 68 86 88 89 90 4823 25 28 29 30 32 to 35 38 39 56 57 58 61 82 83 85 to 88 90 91 4918 20 21 24 27 35 36 37 39 41 43 45 51 to 57 63 64 65 67 to 73 75 79 81 84.

5016 to 20 22 to 29 96 to 99 5100 02 to 05 07 08 5233 35 36 37 38 41 44 45 46 49 51 55 56 57 58 81 to 92 94 95 5332 33 34 36 39 to 45 49 to 52 55 56 57 59 62 86 to 90 93 5474 to 80 85 5551 53 54 55 58 59 64 65 66 68 72 84 38 89 91 to 95 97 99 5600 03 04 07 14 to 18 20 21 23 26 28 29 31 33 35 36 38 39 40 43 44 45 47 48 49 53 54 55 57 58 59 61 64 66 67 69 70 72 73 75 77 84 85 86 5722 to 25 29 30 31 32 36 37 39 40 42 43 44 46 5902 03 07 08 10 11 12 15 16 18 20 22 23 25 27 29 32 34 35.

6119 21 23 24 27 29 30 33 34 36 38 39 42 43 49 50 51 53 57 58 59 60 63 64 65 68 69 71 72 73 74 75 76 81 83 84 85 86 88 89 92 93 94 96 99 6234 35 36 37 38 39 42 43 45 47 48 49 50 51 53 54 55 6319 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 40 41 42 44 46 47 49 51 52 53 54 55 56 57 58 6495 98 6500 01 04 09 10 12 16 17 18 19 20 23 24 25 26 27 28 29 30 33 37 38 40 41 44 68 69 70 71 72 73 75 76 77 78 79 80 81 82 6683 84 86 87 89 90 91 92 94 96 97 98 99 6700 01 02 and 03.

PASSED IN PART III

50 51 66 67 68 73 160 61 62 67 68 71 73 75 76 77 81 84 85 88 91 92 95 97-A 205 11 13 15 16 17 18 19 21 22 28 32 33 34 35 37 40 41 42 56 81 83 87 88 92 93 94 310 20 74 76 81 84 403 08 11 12 15 16 20 22 23 27 541 43 45 46 47 46 53 57 59 60 61 62 63 65 66 67 70 71 72 73 78 79 83 86 87 89 90 91 92 94 96 97 98 99 600 03 07 09 13 21 24 25 26 27 28 29 32 33 34 38 39 41 46 48 51 52 55 57 58 59 60 61 66 67 70 72 74 75 78 79 80 83 84 87 88 90 95 96 99 700 01 02 03 04 05 07 08 09 10 12 13 29 86 93 800 01 02 04 05 09 14 80 81 83 85 89 92 93 96 97 99 900 03 06 08 09 11 12 13 14 21 22 24 25 26 27 28 32 33 34 35 37 38 51 52 53 56.

1034 39 41 46 50 60 61 65 66 67 71 72 1166 67 68 72 76 84 87 89 90 93 94 95 97 99 1201 02 04 06 08 09 11 12 13 18 23 24 28 29 31 32 34 36 37 39 40 42 48 50 52 55 56 57 65 66 68 69 71 72 76 77 78 80 81 82 83 84 85 94 95 99 1302 03 04 05 07 08 09 10 20 71 72 73 74 75 77 87 88 90 92 94 95 96 98 99 1401 83 84 85 86 90 91 92 96 97 98 99 1501 05 07 09 10 11 13 16 19 20 21 22 23 25 29 31 32 33 34 35 37 38 39 40 41 44 45 46 48 55 58 59 61 62 63 65 66 68 72 73 74 76 77 82 83 1618 74 84 89 90 93 94 1700 04 07 10 11 12 13 15 16 18 24 227 31 33 34 36 39 41 43 46 47 48 1849 50 52 54 59 60 61 62 66 67 76 80 83 85 89 91 95 98 99 1900 02 06 07 08 09 10 16 17 19 21 23 27 29 31 32 33 36 37 39 41 45 47 52 53 54 55 56 60 62 63 64 65 68 69 70 72 73 75 76 83 84 88 90 91 94 98 99.

2004 11 12 15 16 17 18 19 26 35 36 37 38 39 49 52 64 66 68 69 70 71 2186 87 92 98 2208 11 29 33 37 46 47 50 54 55 56 58 61 62 63 64 65 66 68 74 76 78 79 2446 48 51 54 56 57 58 60 62 65 66 68 71 74 75 76 77 79 80 83 86 89 91 92 93 97 2502 13 15 17 18 19 20 22 23 25 27 30 31 32 33 36 37 39 45 46 47 48 49 52 54 55 56 61 64 66 70 76 77 81 83 85 86 87 90 91 92 96 99 2602 04 06 07 08 10 12 14 16 17 19 22 23 25 26 27 31 32 33 35 36 37 38 40 41 42 43 47 49 50 53 55 56 2764 71 74 79 84 89 93 95 2802 03 05 11 16 20 21 24 26 27.

3002 03 04 06 07 08 09 10 12 17 18 19 21 22 24 29 34 37 42 44 51 60 61 63 67 68 70 72 73 74 78 79 83 84 85 86 91 92 94 95 96 98 3102 04 11 12 13 15 17 23 to 28 29 30 33 34 36 37 38 39 41 44 51 57 62 64 68 71 72 77 81 82 85 86 87 88 89 90 94 95 97 3200 01 04 05 07 10 11 12 14 18 23 24 28 38 39 42 44 46 47 82 83 84 86 87 88 89 91 96 97 99 3300 01 05 45 56 58 62 65 67 68 3433 34 37 38 39 42 43 44 49 51 52 57 58 59 61 62 65 66 67 68 82 95 3560 61 62 63 64 65 68 69 70 84 86 89 92 94 96 3763 66 73 74 75 78 80 84 85 86 87 90 3801 03 07 11 12 16 18 21 22 24 25 27 31 34 38 42 45 48 52 53 54 59 60 61 62 63 67 68 69 71 74 78 79 81 82 83 84 87 88 91 92 93 94 95 97 98 99 3900 02 03 04 05 06 07 08 10 11 16 17 21 23 28 42 47 51.

4014 18 19 21 25 28 30 31 32 33 34 42 43 44 47 50 51 53 87 88 91 93 95 97 4102 03 06 62 64 65 66 67 68 72 73 75 76 77 78 79 80 82 84 85 88 96 4200 01 04 05 06 07 08 09 4324 31 34 35 36 38 43 45 46 48 52 53 54 60 61 66 67 68 69 70 72 73 74 76 78 79 80 81 82 83 84 87 88 9 4557 58 59 60 62 64 65 68 70 71 72 76 77 79 82 84 89 91 92 97 4600 02 0 07 09 09-A 11 13 14 15 16 17 18 20 24 25 28 29 30 32 33 34 37 41 45 46 47 49 50 52 53 61 69 77 80 81 34 86 to 90 94 to 4700 03 04 05 07 08 10 11 13 14 17 19 20 25 29 30 34 35 37 38 39 41 99 4801 03 05 06 07 16 to 20 47 51 53 56 61 93 96 97 99 4903 05 06 08 09 10 16 86 88 89 90 97.

5003 04 07 08 15 17 18 22 25 28 29 5109 15 17 19 22 23 24 25 26 27 28 31 33 36 39 43 45 47 50 51 52 55 to 61 63 64 68 69 72 76 79 81 86 86 87 89 91 95 96 97 5209 11 to 14 16 17 21 25 26 30 31 54 55 57 58 97 99 5301 03 05 06 07 11 12 15 18 19 24 29 71 75 80 81 88 5487 88 91 95 96 99 5507 to 09 10 13 14 17 20 21 22 24 to 29 32 33 37 to 41 44 45 53 59 63 64 68 5691 93 95 5701 02 09 14 19 20 23 24 28 29 31 33 35 36 37 40 43 44 5936 37 38 41 42 46 50 51 52 56 58 65 67 68 70 71 73 77 83 84 87 89 91 93 94 96 99.

6002 06 13 14 20 21 25 26 27 2[illegible] 32 33 35 37 39 40 45 46 50 55 57 58 60 65 66 67 69 71 72 74 79 81 83 84 86 87 88 92 93 97 6101 02 03 05 06 07 10 11 12 16 26 6207 08 19 22 28 29 33 38 39 48 49 53 6361 65 67 69 to 75 79 to 82 84 85 88 90 91 92 96 98 99 6400 02 04 08 10 12 13 18 22 24 26 27 30 33 36 39 40 45 47 48 49 55 56 58 59 64 65 67 71 73 77 78 79 82 83 84 86 88 92 6504 45 51 52 55 to 58 63 64 68 69 70 77 78 80 81 6705 07 09 11 12 14 15 17 18 21 22 30 31 33 34 41 44 45 49 52 53 56 57 59 62 66 76 84 and 85.

The results of the candidates with Register Nos. 2705 and 4234 will be announced later.

The results of candidates with Register Nos. 285 605 22 64 85 97 98 789 92 943 1298 1569 1676 1903 35 44 61 85 2028 2223 2569 3158 3248 66 92 3303 3611 3920 4010 84 4170 4362 4640 54 55 56 4743 4919 30 5353 67 70 5518 70 71 77 6016 6252 6499 and 6567 are withheld.

The marks statements of all the candidates will be despatched to their addresses furnished in the applications for the Examination on November 10, 1955

దక్షిణ వియత్నామ్‌లో రెఫరెండం

పారిస్, అక్టోబర్ 23—బావోడై చక్రవర్తిని పదచ్యుతిని చెయ్యవలెనా లేదా అన్న సమస్యపై దక్షిణ వియత్నామ్‌లో జరుగుతున్న రెఫరెండం ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నవి.

సైగాన్‌లోని ఒక నియోజకవర్గంలో ప్రధాని గోడిన్ డైమ్‌కు 44954 వోట్లు, బావోడైకు 277 వోట్లు లభించినట్లు ఫ్రెంచి న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 24—

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
సవరం చిల్లరధర	60	12	0
పొట్లా బంగారం	95	14	0
మూసా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	172	12	0
వెండి తులం 1-క	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) 102 105-0-0

వేరుసెనగనూనె బజారు ధర:—

3% ఎన్. ఎన్. ఎ. రెడీ 208-0-0

ఆముదం 500 తిరువత్తూరు 170-0-0

టెలమ్ లోటస్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా) 14-8-0

కొబ్బరినూనె కాలండో 37½ టాండ్

రాజా బ్రాండ్ 25-8-0

ఎం. ఎస్ బ్రాండ్ 25-12-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్) 85-6-0 85-8-0

నైజామ్ (228పౌనులు) 86-0-0

సామర్లకోట (2 కట్స్) 85-6-0 85-8-0

ఉయ్యూరు (2 కట్స్) 85-6-0 85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 24—

వెండి 100 తులాలు 170-8-0

పొట్లా బంగారం 94-8-0

సవరు 60-8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 24—

అమ్మకం వస్తుతో సహా	రు.	అ.	పై.
పొట్లా బంగారం రెడీ	95	7	0
వెండి 100 తులాలు	168	12	0
సవరను	61	4	0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 24—వేరుసెనగపప్పు రెడీ 98-0-0 నూనె రు. 9-10-0 పిండి 148-0-0; కాయ పీనట్స్ రు. 4-0-0.

కాస్మాపాలిటన్ ట్యుటోరియల్ కాలేజి

గుంట్రగొండు రోడ్డు, గుంటూరు-1.

ఆర్ట్సు, కామర్సు సబ్జెక్టులలో ప్రత్యేకమైన శిక్షణ. బి. ఏ., బి. కాం., యింటర్, స్కూల్ ఫైనల్, మెట్రిక్, డి. కాం., బోధనకు పెట్టినది పేరు.

విజయానికి ప్రధాన రక్ష. విజ్ఞానానికి ప్రముఖ శిక్షణ.

వివరములకు 4 అణాల బిళ్ళలు పంపవలెను.

ప్రిన్సిపాల్.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

స్వయముగా చక్కని ఇంగ్లీషు నేర్చుకొను టెట్లు?

3 వ ఫారమునుండి మెట్రిక్యులేషన్, స్కూలు ఫైనల్ పరీక్ష వరకు కావలసిన ఇంగ్లీషు ఒక్క నెలలో యీ Self Instructor in English Grammar (తెలుగు-ఇంగ్లీషు) తప్పక నేర్పితీరును ఎవరూ నేర్ప నక్కర లేదు. వెల రు 2/-వివరములకు:

M. D. Devadanam,
Gudivada p. o. Krishna Dt.

ది సివిల్ ఇంజనీయరింగ్ కాలేజి, మచిలీపట్నం (ఆంధ్ర)

గవర్నమెంటుచే బి. ఇ. డిగ్రీకు సమానముగా రికగ్నయిజు కాబడిన ఎ. ఎం. ఐ. ఇ. పరీక్షకు మూడు సం॥ల కోర్సు సెప్టెంబరు పరీక్షలలో ప్యాస్ అయిన వారికొరకు ప్రత్యేకముగా యేర్పాటు చేయబడుచున్నది. ఒక రూ॥ ఎం. ఓ. ద్వారా ప్రిన్సిపాల్‌కు పంపి ప్రాస్పెక్టసు తెప్పించుకొనగలరు.

ఎన్. టి. జ్ఞానప్రకాశం,
ఎం. ఇ. ఎ. ఎం. ఐ. ఇ.,
రిటైర్డు సూపరింటెండింగ్ ఇంజనీయరు.

అమ్మకం

జీవకాఫీ 100% శుద్ధమైనది. తాజా సరుకు. బయటి వూళ్ళ ఆర్డర్లు అంగీకరించబడును. వివరములకు వ్రాయండి.

జీవ కాఫీ వర్క్సు, మద్రాసు-5.

కావలెను

లైఫ్ ఇన్స్యూరెన్సు ఏజంట్లలో తమ పురోభివృద్ధి అవకాశాలు వృద్ధిపరచుకొన దలచిన వారు మాకు వ్రాయండి. ప్రీమియర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్., కాకినాడ.

అమ్మకము

బాయిలర్ చిమ్నీ 3'×77' (¼" మందం మైల్డు స్టీల్ ప్లేట్-సెకండ్ హాండ్) బేస్‌ప్లేట్‌తో విజయనగరం హెడ్‌వాటర్ వర్క్సు వద్ద మంచిస్థితిలోవున్నది. దాదాపు రు. 3,000/-కు అమ్మబడును. వివరములకు:

బొడ్డు పైడన్న సన్స్, మర్చంట్సు,
విజయనగరం, ఎస్. ఇ. రైల్వే.

జయంతి ట్యుటోరియల్ కాలేజి

48, హారిస్ రోడ్, పుదుపేట, మద్రాసు-2.

అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడు. అనుభవం కలిగిన ఉపాధ్యాయుడు అంటే ఇంకా కోరవలసినదేమీ వుండదు. మీ భారాన్ని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారిపై వుంచడం యెంత సమంజసమో ఆయన పూర్వ విద్యార్థులు చెప్పగలరు. సుసంపన్నమైన లేబరేటరీలు, మంచి హాస్టలు వసతులు కలవు.

ఆంధ్ర ఐ. ఎ. & ఐ. ఎ. ఎస్‌సి. బి. ఏ., & బి. ఎస్‌సి., క్లాసులు

9-11 1955 ప్రారంభమగును.

ప్రాస్పెక్టస్‌కు 0-4-0 తపాల బిళ్ళలతో వ్రాయండి.

జయంతి లక్ష్మీనారాయణ, ఎం. ఏ. ప్రిన్సిపాల్.

విజయ ట్యుటోరియల్ కాలేజి

ప్రకాశం రోడ్డు :: విజయవాడ 2

ఆంధ్ర బి. ఏ. ఆంధ్ర మెట్రిక్,
ఆంధ్ర ఇంటర్, ఎస్. ఎస్. ఎల్. సి.

పరీక్షలకు తర్ఫీదు ఇవ్వబడును.
హాస్టలు ట్యూషన్, లాబరేటరీ కలవు.

మార్చి పరీక్షలకు వెంటనే చేరండి

యల్. చిరంజీవిరావు, ప్రిన్సిపాల్.

కాటిపర్తి వైద్యము హెడ్డాఫీసు పిఠాపురమునకు మార్చబడినది

మేహమచ్చ నివారిణి

బాబాజీగారు మాకు ఉపదేశించిన మూలికా ఔషధము సమస్త చర్మవ్యాధులకు బ్రహ్మాస్త్రము.

తెలుపు, నలుపు, ఎరుపు, రాగివర్ణ మేహమచ్చలు, చర్మము మొద్దుబారి, తిమ్మెరి, దురదలు, కరిమేహము. రసికారే చర్మ వ్యాధులు గ్యారంటీగా తగ్గించును. నెలమందు సీసా రు. 5-0-0.

శ్రీ రామజోగి మందు

మేహనంజు గుల్మనంజు. ఆయాసము, పాండు, గుండెదడ, తెల్లగా పాలిపోవుట మొ. తగ్గించి రక్తవృద్ధి, బలమునిచ్చును. 15 రోజుల మందు రు. 5-0-0.

శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయం, పిఠాపురం, ఆథా. ఒ॥

తాజా నీటి పంపులు

విప్లవాత్మకమైన మైయర్స్ ఎజెక్టో పంపుకు కదిలే భాగాలు లేవు. దీనికి నూనె కందెన అవసరం లేదు. చాల పొదిమిగా పనిచేయించవచ్చు. ఎక్కువ వత్తిడి శక్తితో ఎక్కువ నీరు తోడవచ్చును. కొత్త మైయర్స్ ఎజెక్టో పంపులనే వాడండి.

V బెల్టుతోగాని, డైరెక్టు కనెక్షన్‌తోగాని సప్లయి చేయబడును.



MYERS EJECTO PUMPS

వాటర్ సప్లయి స్పెషలిస్ట్సు లిమిటెడ్,
45, కంబులెట్టి వీధి, మద్రాసు.

EVEREST.WSS.54.19

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras

28-10-55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 251
8 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
27-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800377

STATE CENTRAL LIBRARY HYDERABAD DN

గ్రామానికొక గ్రంథాలయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 25—ఇండియా ప్రభుత్వం విద్యాశాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ శ్రీమాలి నేడిక్కడ ఉపన్యసిస్తూ ద్వితీయ ప్రణాళిక కాలంలో ప్రతి గ్రామానికి కనీసంగా ఒక్క గ్రంథాలయమైనా వుండేందుకు వీలుగా కార్యక్రమం అమలు జరుపబడగలదని పేర్కొన్నాడు.

విశాలాంధ్ర నిర్మాణంపై హైదరాబాదులో అసంపూర్ణ చర్చలు

నవంబరు 22 వ తేదీన కర్నూలులో తిరిగి సమావేశానికి అంగీకారం

కర్నూలులో పెద్ద భవనాల నిర్మాణం నిలుపుదల

కర్నూలు, అక్టోబర్ 26—విశాలాంధ్ర నిర్మాణం విషయం తేలేవరకు కర్నూలులో పెద్ద ఖర్చుతో నిర్మించబడవలసిన భవనాల నిర్మాణం నిలిపివేయబడగలదని నేడు అధికార పూర్వకంగా ఇప్పుడు తెలిసింది.

ఇలా వాగా ఖర్చుఅయ్యే భవనాలు రెండు వున్నవి. ఇందులో ఒకటి కొత్త అసెంబ్లీ భవనం. దీనికి పది లక్షలు అంచనావేయబడింది. ప్రభుత్వోద్యోగులకోసం ఉద్దేశించబడిన మూడవజట్టు భవనాలు రెండవది.

అసెంబ్లీ భవనాల నిర్మాణానికి టెండర్లు వచ్చినవి. ఈ టెండర్లు తెరువబడినవి.

అయితే టెండరుదార్లు పెట్టిన షరతులను పరిశీలించేందుకు కనీసం ఒక నెలరోజులైనా వ్యవధి కావాలి. ఇకపోతే ప్రభుత్వోద్యోగులకు 500 గృహాల నిర్మాణాన్ని ప్రారంభించడం కర్నూలు పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్‌ను తయారుచేసిన తర్వాతనే గాని సాధ్యం కాదు. ఈ ప్లాను ఇప్పుడే తయారు అవుతున్నది. అందుచేత, భవనాల నిర్మాణం ప్రారంభించడానికి మరి కొంతకాలం పట్టవచ్చు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు విశాలాంధ్ర సంగతి తేలేవరకు త్వరితంగా పూర్తిచేయబడవని తెలుస్తున్నది.

ఇప్పుడు నిర్మాణం పూర్తిఅవుతున్న పెద్ద భవనం కాసన సభ్యుల హాస్టల్ ఇది. 8 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించబడుతున్నది.

సార్ కొత్త ప్రభుత్వం

ఏ పార్టీకి చెందని హీనరిచ్‌వెల్ష్ ఏర్పాటు చేయవచ్చునట

పారిస్, అక్టోబర్ 26—సార్ ప్రధాని హెర్ జోహాన్స్ హాఫ్‌మాన్ తన పదవికి రాజీనామా యిచ్చిన కారణంగా ఏ పార్టీకి చెందని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడవచ్చునని ఫ్రెంచి విదేశాంగ శాఖకు సన్నిహితులైన ఒకరు నేడు తెలియజేశారు.

సార్ సోషల్ ఇన్స్యూరెన్స్ బోర్డు డైరెక్టర్ హెర్ హీనరిచ్‌వెల్ష్ (ఈయన ఏ పార్టీకి చెందరు) కొత్త తటస్థ ప్రభుత్వం అధినేత కావచ్చునని సార్ బ్రూకెన్ నుంచి వార్త చేరింది.

కాంగ్రెసు మహాసభ

న్యూఢిల్లీ, అక్టోబర్ 26— నవంబర్ 8, 9 తేదీలలో సమావేశం కానున్న కాంగ్రెసు వర్కింగ్ కమిటీ కాంగ్రెసు మహాసభ తేదీలపై తుది నిర్ణయం చేయగలదని ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ కార్యాలయం నేడు ప్రకటించింది. వరదల కారణంగా జనవరినుంచి ఫిబ్రవరికి మహాసభను వాయిదా వేయవలసిందిగా పంజాబు కాంగ్రెసు కోరిన సంగతి పాఠకులకు విదితమే.

అధికార భాషను గురించి త్వరపడి ఎలాంటి నిర్ణయాలకు రావలదని దేశాన్ని ఉద్దేశించి లంక ప్రధాని ఒక విజ్ఞప్తి చేశారు.

సమస్యను సందిగ్ధంగా వుంచరాదని, ఎన్నిక సమస్యగా చేయరాదని నిశ్చయం

హైదరాబాదు ముస్లింల అభిప్రాయం విశాలాంధ్రకు సుముఖమని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి ప్రకటన

(మన విలేకరి) సికిందరాబాద్, అక్టోబర్ 25—

సత్వరమే విశాలాంధ్ర నిర్మాణావశ్యకతను గురించి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మంత్రుల, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుల మధ్య నేడిచ్చట ప్రారంభమైన సమాలోచనలు ఒకరి అభిప్రాయాలను మరొకరు నిర్మొహమాటంగా తెలుసుకున్న తరువాత అసంపూర్ణంగా నిలిపివేయబడినవి. ప్రాథమిక చర్చల ధోరణిలో ప్రారంభమైన ఈ సమాలోచనలను నవంబరు 22 వ తేదీన తిరిగి కర్నూలులో సమావేశమై కొనసాగించదలచారు.

అప్పటికి హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారు రోం నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆహార సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకొనగలరు కూడా.

గాంధీ భవన్‌లో నేటి సాయంకాలం ప్రారంభమైన ఈ సమాలోచనల అనంతరం కింది ప్రకటన మాత్రం చేయబడింది:—

"ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వ ప్రతినిధులు, ఉభయ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీల అధ్యక్షులు నేడిచ్చట సమావేశమై ఫజల్ ఆలీ కమిషన్ నివేదికలో సూచించిన హైదరాబాద్ రాష్ట్ర విభజనకు సంబంధించిన భాగాన్ని గురించి చర్చలు జరిపారు. సుహృద్భావపూరితమైన వాతావరణంలో సమాలోచనలు జరిగినవి. తిరిగి నవంబరు 22 వ తేదీన కర్నూలులో సమావేశం కావాలన్న నిర్ణయం జరిగింది."

ఈ సమావేశంలో ఆంధ్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు, సహకార శాఖామంత్రి శ్రీ సంజీవయ్యగారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగార్లు పాల్గొన్నారు.

హైదరాబాద్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు, వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారు, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జె. వి. నరసింగరావుగార్లు పాల్గొన్నారు. రెవిన్యూమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డిగారు అస్వస్థత కారణంగా హాజరు కాలేదు.

ఈ సమాలోచనలలో పాల్గొన్న ఆంధ్ర మంత్రులు, తెలంగాణా ప్రాంతం ఆంధ్రలో విలీనమైనప్పుడు మొత్తం తెలుగు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి సత్వరంగా జరుగుతుందని వివరించారట. విశాలాంధ్రలో తెలంగాణా వారికి తగిన రక్షణలు, భద్రతలు కలిగించగలమని పూర్తి వాగ్దానాలు చేసినారట కూడా. గవర్నమెంటు ఉద్యోగాలలోను, విద్యాసంస్థలలో సీట్లు యివ్వడంలోను, అభివృద్ధి ప్రణాళికలకు కావలసిన నిధులను కేటాయించడంలోను రావలసినవాటాలకంటె హెచ్చుగానే యిచ్చి న్యాయం కలిగించగలమని కూడా ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు వివరించినారట.

ఒకవర్గం హైదరాబాద్ ప్రతినిధులు, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా నిలబడగలిగిన స్తోమతను కలిగివున్నదని, అందుకు కావలసిన అవకాశాలు దానికి అనేకం కలవు కనక తెలంగాణా రాష్ట్రం పనిచేయడానికి అవకాశమివ్వాలనే ధోరణిలో హెచ్చుగా వాదించారట. అదీకాక, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మాత్రమే కాక, అభివృద్ధి ప్రణాళికలు అమలుజరపడం దృష్ట్యా కూడా చిన్న రాష్ట్రాలు వుండడం చాలా అవసరమన్న గట్టి అభిప్రాయం వీరికి కలదట కూడా. చిన్న రాష్ట్రాలు వుండి, వాటి ఉద్యోగులు ప్రజలతో సన్నిహితంగా వ్యవహరించినప్పుడు, ఒకరి నొకరు బాగా అర్థం చేసుకొనడానికి, ప్రజలకు ప్రభుత్వోద్యోగులకు మధ్య సహకార సుహృద్భావాలు నెలకొనడానికి పూర్తి అవకాశాలు వుండగలవని కూడా వీరు విశ్వసిస్తున్నారు.

హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు విశాలాంధ్ర వైపు కాస్త మొగ్గు చూపుతున్నప్పటికీ, ఈ విషయంలో నిష్పాక్షికంగా వున్నారట. ఆయన మంత్రులు కొందరు తెలంగాణా కు ప్రత్యేక రాష్ట్రంగా నిలబడగలదన్న గట్టి నమ్మకంలో వున్నందున ఎక్కువగా ఏమీ చేయలేక పోయారని తెలుస్తున్నది.

నవంబరు 22 వ తేదీన తిరిగి సమాలోచనలు ప్రారంభమగునాటికి ఆంధ్ర ప్రతినిధులు సత్వర విశాలాంధ్ర నిర్మాణంవల్ల కలగగల లాభాలను తెలంగాణా వాసులకు వివరించి చెప్పడానికి అనువుగా కొన్ని వివరాలను సేకరించి సిద్ధపరచగలరని తెలుస్తున్నది.

"ఎన్నిక సమస్య చేయరాదు"

కర్నూలు, అక్టోబరు 26—విశాలాంధ్ర సమస్యపై హైదరాబాదులో నిన్నను జరిగిన సమాలోచనల ఫలితంగా విశాలాంధ్ర నిర్మాణ సమస్యను "ఎన్నిక సమస్య"గా చేసుకొనరాదనే అభిప్రాయానికి ఆంధ్ర, తెలంగాణానాయకులు వచ్చినట్టు తెలుస్తున్నది. అంతేకాదు. విశాలాంధ్ర నిర్మాణ సమస్యను అయిదు సంవత్సరాల వరకు వాయిదావేయడం అవాంఛనీయమని కూడా భావించారట.

తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని వాదిస్తున్న హైదరాబాదు మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారు కూడా విశాలాంధ్రను ఎన్నిక సమస్య చేయరాదనే అభిప్రాయానికి అంగీకరించారట.

ముస్లింల సుముఖత్వం

హైదరాబాదులో ముస్లింల అభిప్రాయం క్రమక్రమంగా విశాలాంధ్రకు అనుకూలమౌతున్నట్టు తెలుస్తున్నది.

హైదరాబాదు నుంచి నేడిచ్చటికి తిరిగి వచ్చిన ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాదులో వుండగా తనకీ అభిప్రాయం కలిగిందని అన్నారు. హైదరాబాదు మంత్రివర్గంలోని ముస్లిం మంత్రి నవాబ్ మెహిదీ నవాజ్ జంగ్, ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రులకు ఒక లేఖ వ్రాస్తూ, హైదరాబాదు సంస్థానాన్ని యథాతథంగా వుంచనిప్పుడు, విశాలాంధ్ర నిర్మాణాన్ని తాను కోరుతున్నట్టు వ్రాతమూలంగా తెలియజేశారని కూడా శ్రీ గోపాలరెడ్డిగారు తెలియజేశారు. ముస్లిం ప్రజాభిప్రాయం ఈ విధంగా వుండటంనిజంగా హర్షనీయమని అన్నారు.

నిన్నటి సమావేశం, ఆంధ్ర తెలంగాణా నాయకులు ఒకరి అభిప్రాయాలు ఒకరు స్వేచ్ఛగాను, నిర్మొహమాటంగాను తెలుసుకొనడానికి అవకాశమిచ్చినదని అన్నారు. ఇవి వ్యవహారాలు అనధికారంగా జరుగగలవని, వచ్చే రెండు నెలలు "పరివర్తనాత్మకం" కాగలవని కూడా తాను భావిస్తున్నట్టు చెప్పారు.

వెంటనే రాజభవన్‌కు వెళ్ళి గవర్నరు శ్రీ త్రివేదిని కలుసుకున్నారు.

నేడే యిచ్చటికి తిరిగివచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు కూడా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, "సుహృద్భావంతో సంభాషించుకున్నాము. సంతోషంతో తిరిగి వచ్చాము" అన్నారు. ఎలాంటి తుది నిర్ణయాలనేవీ జరగలేదని, నవంబరు 22 వ తేదీన వీటిని తిరిగి కొనసాగించగలమని చెప్పారు.

"ఫలితం ఎలా వుంటుంది" అన్న ప్రశ్నకు జవాబిస్తూ ఆశావాదినేనని శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు. ఇప్పుడు జరిగిన సమాలోచనలు ఒకరినొకరు అర్థంచేసుకొనడానికి అవకాశం కలిగించినవని, ఏమైనా విభిన్నాభిప్రాయాలు వుంటే వాటి పరిష్కారానికి కూడా ఇవి తోడ్పడగలవని వివరించారు.

మరికొన్ని ప్రశ్నలకు సమాధానంగా "మొత్తం తెలుగు ప్రజల అభ్యున్నతి పట్ల మేము శ్రద్ధ చూపుతున్నాము" అని శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పారు. తిరిగి సమావేశం కాదల్చడాన్ని బట్టి, సంతృప్తికరంగా సమావేశం జరిగినదని...

(మిగతా 2 వ పేజీలో)

'బళ్లారి భవిష్యత్తు నిర్ణయించేది హుబ్లీవారా?'

—సత్యాగ్రహం బెదిరింపులకు జవాబు

బళ్లారి, అక్టోబర్ 24—బళ్లారి మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ కె. తిమ్మప్పగారు ఈ కింది ప్రకటన చేస్తున్నారు:—

"బళ్లారిని కర్ణాటకంలో విలీనం చేయడానికై నవంబరు 15 వ తేదీ నుంచి సత్యాగ్రహం ప్రారంభించబడగలదని హుబ్లీనుంచి ఇటీవల వెలువడిన ప్రకటనను చదివి నేను చాలా విచారించాను.

"కుల, మత, భాషా దురభిమానాలు తగినవి. విడనాడవలసిందని ప్రధాని పండిట్ నెహ్రూ ఇటీవల చేసిన ప్రకటన సిమ్మట ఏమాత్రం హృదయం మారినట్టు తోచదు. పైగా విచ్ఛిన్నకర శక్తులు మరింతగా విజృంభిస్తున్నట్టు కనుపిస్తున్నది. ఇంతకీ విచిత్రమేమిటంటే బళ్లారి భవితవ్యాన్ని నిర్ణయించే వారు హుబ్లీ ప్రజలు కావడమే.

"సత్యాగ్రహం బెదిరింపు చేసేటప్పుడు ఈ సంగతి హుబ్లీవారు గమనించాలి.

సామ్రాజ్యతత్వభూయిష్ఠమని తోస్తున్నది. ఏ ప్రాంతం భవిష్యత్తునైతే నిర్ణయించాలని కోరుతున్నారో ఆ ప్రాంతంవారి అభిప్రాయాలకుగాని లేదా వారి శ్రేయస్సుకుగాని లవలేశమైనవారు ప్రాధాన్య మిస్తున్నట్టు వాటిని గమనిస్తున్నట్టు కనుపించదు.

"ఇతరుల సహాయం లేకుండానే ప్రతిసత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించగలశాహసు బళ్లారి ప్రజలకున్నది. నిజానికి రెండు సంవత్సరాలక్రితం బళ్లారి మైసూరులో చేర్చబడినపుడు దానిని తిరిగి ఆంధ్రలో చేర్పించడానికి ప్రారంభించబడిన సత్యాగ్రహోద్యమం ఇంకా నిర్వహించబడుతూనే వుంది. పరాయిప్రాంతం వారు బలవంతంగా జరిపించే సత్యాగ్రహంకంటే, స్థానికులు తమంతట తాము స్వేచ్ఛగా సాగించే ఉద్యమానికే ఎక్కువ విలువ వుంటుంది. ఈ

"కాలహరణం జరిగితే విశాలాంధ్ర సాధన కల్ల"

హైదరాబాద్ కార్మికశాఖ ఉపమంత్రి శ్రీ యం. యస్. రాజలింగంగారి హెచ్చరిక

ఖమ్మంమెట్టు, అక్టోబర్ 23—

"హైదరాబాద్ రాజధానిగా తెలంగాణారాష్ట్రం ఏర్పాటుఅయి పరిపాలన ప్రారంభమైతే, ఈ అయిదేళ్ళలో విశాలాంధ్ర వాదానికి బలహీనత కలిగి మన ధ్యేయానికి ప్రమాదం ఏర్పడి ఆంధ్రుల చిరకాల వాంఛ విఫలమై పోగలదు" అని ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ వర్క్స్, కార్మిక శాఖల ఉపమంత్రి శ్రీ ఎం. ఎస్. రాజలింగం గారు కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై "విశాలాంధ్ర"కు సంబంధించినంతవరకు విపులంగా చర్చించి, సిద్ధాంతరీత్యా విశాలాంధ్ర నిర్మాణాన్ని ఒప్పుకొన్నప్పటికీ, ఒక ప్రత్యేక వాదాన్ని సృష్టించి ఆంధ్ర ప్రజలను తికమక పరిచిందని ఆయన అన్నారు.

సమన్వయ దృక్పథంతో ఆలోచిస్తే విశాలాంధ్ర ఎందుకు అవసరమో అందరికీ బోధపడగలదనీ, అయితే, విశాలాంధ్ర 1961 నాటికైనా ఏర్పడాలనే కోరికను ప్రకటించడానికి ప్రస్తుత అసెంబ్లీకి అధికారం లేదనడం సబబు కాదనీ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అధికారం వున్నప్పుడు హైదరాబాద్ శాసనసభకు ఎందుకు వుండరాదో అసూయాపరులే శ్రీ రాజలింగంగారు చెప్పారు.

సరిహద్దుల విషయమై ఆతురత చెందనవసరం లేదని, సంప్రతింపుల వలన పరిష్కరించు కొనవచ్చునని, పరిహారమిచ్చి, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చటంకంటె ఆ యిచ్చే పరిహారం వెచ్చించి వారే ప్రత్యేక హిందీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించుకోరాదా అని ఉపమంత్రి అన్నారు.

మధిర తాలూకా, ఖమ్మం తాలూకాలోని కొన్ని చెరువులను పరిశీలించి వాటి మరమ్మతులకు సిఫార్సు చేశారు.

మధ్యప్రదేశ్ విస్తరణకు తీవ్రమైన వ్యతిరేకత

—ఢిల్లీలో దీర్ఘంగా సమాలోచనలు

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 24—

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసిన రాష్ట్రాలన్నింటిలోకి పెద్దదైన కొత్త రాష్ట్రం మధ్య ప్రదేశ్ నిర్మాణానికి పూర్వమే తీవ్రమైన ప్రతిఘటనలను ఎదుర్కొంటున్నది. ఏదో ఒక రకమైన పరిష్కార మార్గాన్ని సాధించడానికి కాంగ్రెసు హైకమాండ్ వారు ప్రయత్నిస్తున్నారు కూడా.

మరాటీ జిల్లాలు విడిపోగా మిగిలిన మధ్యప్రదేశ్‌లో మధ్యభారత్‌ను, వింధ్యప్రదేశ్‌ను, భోపాల్‌ను విలీనం చేసి, జబల్‌పూర్ రాజధానిగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్తగా రూపొందించాలని ఫజల్ఆలీ కమిషన్ సూచించింది.

దీనికి వింధ్యప్రదేశ్, మధ్యభారత్, భోపాల్ ముఖ్యమంత్రులు, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు తమ తీవ్ర వ్యతిరేకతను నేటి మధ్యాహ్నం మౌలానా ఆజాద్ భవనంలో కాంగ్రెసు హైకమాండ్ జరిపిన ఉన్నతాధికార సమాలోచనలలో తెలియజేసినట్టు తెలుస్తున్నది. మౌలానా ఆజాద్‌తోపాటు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్, హోం మంత్రి పండిట్ పంత్ కూడా ఈ సమాలోచనలలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ నిర్మాణానికి వ్యతిరేకిస్తున్నవారు, ప్రత్యామ్నాయ సూచనలు చేయడంలో ఏకీభవించలేక పోతున్నారు వింధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను ఉత్తర ప్రదేశ్‌లో చేర్చాలని అంటున్నారు భోపాల్‌తో చేరినప్పుడు, తనకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి వుండగలదని మధ్యభారత్ వాదిస్తున్నది. భోపాల్ మాత్రం యిప్పటివలెనే స్వతంత్ర రాష్ట్రంగా వుండాలంటున్నది విపులకు, ఎలాంటి ఏర్పాట్లు జరిగినా, రాజధాని మాత్రం భోపాల్‌లోనే వుండితీరాలని వాదిస్తున్నది.

వీరి వాదన ఎలావున్నప్పటికీ, కొత్తమధ్యప్రదేశ్ ప్రాంతాన్ని విడగొట్టి, సులభంగా రెండు రాష్ట్రాలను నిర్మాణం చేయవచ్చునని కొన్ని కాంగ్రెసు వర్గాలు వాదిస్తున్నవి. మధ్యభారత్, భోపాల్, రాజస్థాన్‌లోకి లంపిపడే వాయువున్న వచ్చిన సిరోంజీ, మధ్యభారత్‌లో లంపవలె వున్న దాతియాలు చేర్చి ఒక రాష్ట్రం గాను, శేషించిన మధ్యప్రదేశ్‌తో వింధ్యప్రదేశ్‌ను, బుందేల్‌ఖండ్‌ను చేర్చి మరొక రాష్ట్రం చేయవచ్చు నంటున్నారు.

ఇందులో మొదటి రాష్ట్రం విస్తీర్ణం 50 వేల చదరపు మైళ్లు. దానికి భోపాల్ చక్కని రాజధాని కాగలదు. రెండవ రాష్ట్రానికి రాయ్‌పూర్ రాజధాని కాగలదు.

ఆంధ్ర ముఖ్యమంత్రి రాజధానికి వచ్చిన...

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను యిలా మార్పు చేయడానికి వీలులేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా వాదిస్తున్నారట.

మధ్యభారత్ కాంగ్రెసు నాయకులు కూడా ఆదిలో విభిన్నాభిప్రాయాలను కలిగివున్నట్టు కనిపించినా, గత కొన్ని రోజులుగా వారు కూడా తమ ధోరణిని మార్చుకొని, ఏకాగ్రివంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారట.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా నాగపూర్ నుంచి నేడిక్కడకు వచ్చి, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసుల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా, అలాంటి రాష్ట్రం చాలా అవసరమని అన్నారు. ఇకపై సంవత్సరాలలో ఈ కొత్త రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందగలదని ఆశాభావాన్ని కూడా వ్యక్తంచేశారు.

శేషించిన మధ్యప్రదేశ్ మిగులు ప్రాంతమే కాని, లోటు ప్రాంతం ఎన్నటికీ కాదని, దాని ఖనిజ సంపదలకు, మధ్యభారత్‌లోని పెట్టుబడులను జతపరచినప్పుడు భవిష్యత్తు ఉజ్జ్వలం కాగలదే కాని, మధ్యభారత్‌వారు వాదిస్తున్నట్టు వారి ప్రాంతం అభివృద్ధి ఎంతమాత్రం దెబ్బతినదని అన్నారు. చాలాకాలంగా తమకు బడ్జెట్టు లోటు కలదనే విషయాన్ని వింధ్యప్రదేశ్, మధ్యభారత్, భోపాల్ రాష్ట్రాలు గుర్తుంచుకొనాలని కూడా అన్నారు.

ప్రసిద్ధిచెందిన ఉద్యోగులకు మధ్యప్రదేశ్ పేరుచెందినదని అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యప్రదేశ్... మధ్యప్రదేశ్ శ్రీ సి. డి. దేశ్‌ముఖ్ సి. పి. ఆర్థిక కార్యదర్శిగా వున్నారని, ఆంధ్ర గవర్నరు శ్రీ త్రివేది సి. పి. గవర్నమెంటు చీఫ్ సెక్రటరీగా 1947-39 లో పని చేశారని, ఇనాటి పాలనా దశలో కూడా మధ్యప్రదేశ్‌కు ఎలాంటి లోపమూ వుండదని శ్రీ శుక్లా నొక్కి వక్కాణించారు.

మధ్యభారత్‌ను యథాతథంగా వుంచవచ్చును సర్దార్ పణిక్కర్ సూచించిన విధంగా ఉత్తర ప్రదేశ్‌ను విభజించి కొత్తగా ఆగ్రా రాష్ట్రాన్ని ఏర్పరచి, వింధ్య ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ జిల్లాలను, మధ్యభారత్‌లోని ఉత్తర జిల్లాలను కూడా దానిలో విలీనం చేయాలని ఆగ్రా ప్రాంత నిర్మాణ సమితి అధ్యక్షుడు శ్రీ ఆనంద బిహారీ మిశ్రా నేడొక ప్రకటన చేశారు. ఈ వాదనను బలపరుస్తూ సంతకాలు సేకరించడానికి కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు.

తూర్పు పాకిస్తాన్ గవర్నర్ గిరి

ఫజులుల్ హక్ నియామకం జరుగదట

కరాచీ, అక్టోబర్ 25—ఫజులుల్ హక్‌ను తూర్పు పాకిస్తాన్ గవర్నర్‌గా నియమించవలసిందని యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు కోరినా గాని, ఈ సూచనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించక పోవచ్చునని తెలుస్తున్నది.

పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన ముష్తాక్ అహమ్మద్ గుర్మానీ పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్‌గా నియమించబడినప్పుడు తూర్పు పాకిస్తాన్‌కు చెందిన ఫజులుల్ హక్‌ను తూర్పు పాకిస్తాన్ గవర్నర్‌గా ఎందుకు నియమించరాదన్న వాదం కొంతకాలం క్రితం ప్రబలంగా వుంది.

ఈ సమస్యపై తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌ల మధ్య సమభాగ విధానం అమలు జరగాలని యునైటెడ్ ఫ్రంట్ పార్టీ కోరవచ్చు. దేశంలో గవర్నర్ పదవులు రెండు మాత్రమే వుండగలవు కనుక అందులో ఒకటి పశ్చిమ పాకిస్తాన్ వారికిస్తే రెండవది తూర్పు పాకిస్తాన్ వారి కివ్వబడాలని ఈ పార్టీ కోరవచ్చు.

బియ్యం ఎగుమతి

ఢాకా, అక్టోబర్ 25—నేడు యిక్కడికి వచ్చిన పాకిస్తాన్ ఆహార శాఖా మంత్రి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కొన్ని లక్షల టన్నుల వరకు విదేశానికి బియ్యాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఎగుమతి చేయగల దన్నాడు.

బియ్యం విషయంలో పాకిస్తాన్ స్వయం సమృద్ధతను సాధించిందని, విదేశాలకు ఎగుమతి చేయడానికి సింధులో చాలా బియ్యం కలదని కూడా ఆయన అన్నాడు.

పార్లమెంట్ సభ్యుడు శ్రీ హెచ్. వి. కామత్ అక్టోబర్ 27 వ తేదీనుంచి తమిళనాడులో పర్యటిస్తాడు.

నాయకుల చర్చలు

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. పార్మర్ నేటి ఉదయం ముందుగా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్‌ను, ఆ తరువాత ప్రధాని నెహ్రూనుకలుసుకొని హిమాచల్ ప్రదేశ్ భవితవ్యాన్ని గురించి సమాలోచనలు జరిపారు.

తిరువాన్కూర్ - కొచ్చిన్ ముఖ్యమంత్రి శ్రీ గోవిందమీనన్, బీహారు ఆర్థిక మంత్రి డాక్టర్ ఎ. సిన్హా, మైసూర్ హోం మంత్రి శ్రీ మంజప్ప, మధ్యభారత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ గంగావాల్ కూడా నేడు కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకున్నారు.

"బొంబాయి రాష్ట్రాన్ని మూడుగా విభజించాలి"

మహారాష్ట్రుల ప్రతిపాదనను నిరాకరిస్తూ గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తీర్మానం

అహ్మదాబాదు, అక్టోబర్ 25—

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ నేడిచ్చట సమావేశమై, మహారాష్ట్ర నాయకులు ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులను యథాతథంగా ఆమోదించనప్పుడు, ఏ సద్భావంతో అవి చేయబడినవో అట్టి సద్భావంతోనే వాటిని స్వీకరించనప్పుడు, "అందరి శ్రేయస్సు దృష్ట్యా, బొంబాయి రాష్ట్రాన్ని మూడు భాగాలుగా—మహారాష్ట్ర, గుజరాత్, బొంబాయిగా—విభజించడం మంచి"దని తీర్మానించింది.

మహారాష్ట్ర నాయకులు చేస్తున్న ప్రకటనలు, కనబరుస్తున్న దృక్పథం చూడగా, ఉమ్మడి రాష్ట్రం రూపొందడానికి అవసరమైన సహకారం లక్ష్యం, సుహృద్భావ ధోరణి వారిలో లేనట్లు కనిపిస్తున్నదని, కనకనే "ఉమ్మడి ప్రభుత్వ నిర్వహణ సాధ్యంకాదు" అని కూడా ఈ తీర్మానంలో పేర్కొనబడింది.

1,200 మాటలతో, ఒకే ఒకసభ్యుని వ్యతిరేకతతో ఆమోదించబడిన సుదీర్ఘమైన ఈ తీర్మానం ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో వుండడానికి గుజరాతీలను సమ్మతింపజేసిన భావాలు మహారాష్ట్ర నాయకులకు లేవన్నట్టు కనిపిస్తున్నదని కూడా స్పష్టం చేసింది. మహారాష్ట్ర నాయకులలో కొందరు ప్రముఖ గుజరాత్ నాయకుల నిజాయితీని శంకించడం, బహిరంగంగాను, ప్రయివేటుగాను కూడా వారు చేసిన ప్రకటనలు, బొంబాయి నగరం మహారాష్ట్రంలో భాగమైనప్పుడు దాని భవిష్యత్తును గురించి నగరవాసులకు, బయటివారికి కూడా వున్న భయాందోళనలను ధ్రువపరుస్తున్నవని కూడా ఈ తీర్మానంలో ఉదాహరించబడింది.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గం ముందుగా నాలుగున్నర గంటలసేపు సమావేశమైనది ఆ తరువాత జరిగిన సర్వసభ్య సమావేశానికి శ్రీ కన్నయ్యలాల్ దేశాయ్ అధ్యక్షత వహించారు. బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, సౌరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రసిక్‌లాల్ పరీఖ్, కేంద్ర కార్మిక మంత్రి శ్రీ ఖండూభాయ్ దేశాయ్, కాంగ్రెసు మాజీ-కార్యదర్శి శ్రీ బల్వంతరాయ్ మెహతా, డాక్టర్ జీవరాజ్ మెహతా ప్రభృతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉమ్మడి బొంబాయి రాష్ట్ర ప్రతిపాదనను నిరాకరిస్తూ, మహాగుజరాత్ నిర్మాణాన్ని కోరాలని ఒక సభ్యుడు తెచ్చిన సవరణ, తీర్మాన ప్రతిపాదకుని వివరణ తరువాత ఉపసంహరింపబడినది కూడా.

అన్ని గుజరాతీ, మరాటీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రం రూపొందాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు చేసిన ప్రతిపాదన, మొత్తం బొంబాయి రాష్ట్రం స్వరూపస్వభావాలనే మార్పు చేసేదిగా వున్నందున ఈ సభవారు దానిని ఏకగ్రీవంగా నిరాకరిస్తూ తమ తీర్మానంలో యిలా పేర్కొన్నారు:—

"ఫజల్ ఆలీ కమిషన్ వారు, అన్ని విషయాలను పాక్షికంగా పరిశీలించిన తరువాత, ప్రత్యేకంగా విదర్భ రాష్ట్రాన్ని, ఉమ్మడి బొంబాయి రాష్ట్రాన్ని సిఫారసు చేశారు. వారు ఉద్దేశించిన ఉమ్మడి బొంబాయిరాష్ట్రంలో మహారాష్ట్రులది పైచేయిగా వుండే అవకాశాన్ని కూడా యిచ్చివున్నారు.

"కాని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీవారు, తమ సంఖ్యా బలాన్ని పెంచుకొనడానికి గాను విదర్భను కూడా ఉమ్మడి బొంబాయిరాష్ట్రంలో విలీనం చేయాలని కోరుతున్నారు. అంతేకాదు. ఉమ్మడి రాష్ట్రంలోని గుజరాతీలు, బొంబాయి నగరాన్ని మహారాష్ట్రులకు వదిలి, విడిపోయే అవకాశాన్ని కూడా యివ్వాలని ప్రతిపాదిస్తున్నారు.

ఈ ప్రతిపాదనకుగల ప్రధానోద్దేశ్యాలు స్పష్టమౌతున్నవి. ఈ ధోరణికి గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తన విచారాన్ని ప్రకటిస్తున్నది.

"ఇక బొంబాయి నగరం దేశం అంతటికీ తలమానికం. దాని పరిసర ప్రాంతాలకే కాక, మొత్తం దేశానికే దాని అవసరం ఎంతగానో వుంది. మరాటీ భాష మాట్లాడువారు ఆ నగరంలో అధిక సంఖ్యాకులుగా వున్నారు. దేశం మొత్తం కృషి ఫలితంగా ఆ నగరం అభివృద్ధి చెందింది కనకనే అది ఏ భాషా రాష్ట్రంలోను భాగంగా వుండరాదు."

శ్రీ మొరార్జీ వివరణ

ఈ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత

(మిగతా 2 వ పేజీలో)

ప్రకటన

విశాఖపట్టణములోని కింగ్ జార్జి ఆసుపత్రి, మరియు మహిళా, శిశువుల విక్టోరియా ఆసుపత్రి, గుంటూరు, కర్నూలులలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, ఏలూరు, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, మచిలీపట్టణం, కడపలలోగల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులలో 1956 జనవరి 1 వ తేదీనుంచి ప్రారంభం కానున్న నర్సుల శిక్షణకు, తెలుగు రెండవ భాషగా గల స్త్రీ, పురుషులనుండి 1955 నవంబరు 18వ తేదీ, శుక్రవారము వరకూ దరఖాస్తులు కోరబడుచున్నవి. మొత్తము సీట్లలో 4% సీట్లు వరకే మగవారలను తీసుకొనుటకు అవకాశము కలదు.

(ఎ) సాధారణ విద్యాయోగ్యతలు: స్త్రీ అభ్యర్థులయితే కనీస సాధారణ విద్యాయోగ్యతలు సెకండరీ స్కూల్-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సుగాని, ఇంగ్లీషు హైస్కూలు లీవింగ్ సర్టిఫికెట్ కోర్సుగాని పూర్తిచేసి వుండవలెను. పురుషులయితే సెకండరీ స్కూలు-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణులై, యూనివర్సిటీ విద్యను అభ్యసించుటకు ఎలిజిబిలిటీని పొంది వుండవలెను; లేక ప్రభుత్వ ఉద్యోగమునకు నిర్ణయించిన కనీస విద్యాయోగ్యతలు కలిగి వుండవలెను.

హరిజనులు, మరియు వెనుకబడిన తరగతులకు చెందినవారయితే కనీస సాధారణ విద్యాయోగ్యతలు సెకండరీ స్కూలు-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి వుండవలెను; లేక ఇంగ్లీషు హైస్కూలు-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి వుండవలెను.

(బి) వయస్సు: 1956 జనవరి 1 వ తేదీ నాటికి స్త్రీ అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళకి లోపల, 30 ఏళ్ళకు పైబడి వుండరాదు.

1956 జనవరి 1 వ తేదీనాటికి పురుషుల వయస్సు 17 ఏళ్ళకి లోపల, 22 ఏళ్ళకి పైబడి వుండరాదు. అయితే నర్సు విద్యార్థులను నిర్ణయించు కమిటీ అధ్యక్షుడు 28 ఏళ్ళ వయస్సు వరకూ అర్హులైన అభ్యర్థులను చేర్చుకోవచ్చు.

పై షరతులను తృప్తిపరచగల వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేయవలసి వున్నది.

ఇతర వివరములకు, ప్రెసిడెంటు, నర్సు విద్యార్థుల సెలెక్షన్ రీజనల్ కమిటీ, కింగ్ జార్జి ఆస్పటల్, విశాఖపట్టణం; సూపరింటెండెంటులు, గవర్నమెంటు జనరల్ ఆస్పటల్స్, గుంటూరు, కర్నూలు వారలకు వ్రాయండి. వయస్సు, విద్యాయోగ్యతలు, అభ్యర్థులు స్త్రీలైనదీ, పురుషులైనదీ మొదలైన వివరములతో 9" × 4" సైజుగల మీ స్వంత అడ్రెసు వ్రాసి, మూడు అణాల తపాలా బిళ్ళలు అంటించిన కవరును పంపుతూ వ్రాయండి.

దరఖాస్తుతో కావలసిన తపాలా బిళ్ళలు అంటించి కవరు జతపర్చని దరఖాస్తుదారులకు దరఖాస్తు పత్రములు పంపబడవు.

Nutrine

న్యూట్రీన్

శ్రేష్ఠతగల
మిఠాయీలు
మీ మధురానందం కొరకు
ది న్యూట్రీన్
కన్‌ఫెక్షనరీ కంపెనీ లిమిటెడ్,
చిత్తూరు, ఆంధ్ర.

సోవియెట్ రిష్టువాచీలు

సోవియెట్ రష్యాలో తయారు చేయబడిన "పొబేడా" రిష్టువాచీలు అమ్మకమునకు సిద్ధముగా నున్నవి.

వివరములకు:

న్యూ ఇండియా టుబాకో కంపెనీ, గుంటూరు
టెలిగ్రాం: "New India"
ఫోను: 360

టార్పాలిన్సు

బొంబాయిలోని మెసర్స్ ద్వారకదాస్ వేల్జి అకోపాటియాళా వారి పేరొందిన డక్ బ్రాండ్ మేలిరకం వాటర్ ప్రూఫ్ టార్పాలిన్సు మావద్ద రెడీగా స్టాకులో దొరకును,

The Ceylon Agencies,
Wellington, 17, Mount Road
Madras-2.

వరద బాధితులకు సహాయం

జోహ్రాపురం గ్రామస్థుల ఔదార్యానికి గవర్నర్ ప్రశంస

కర్నూలు, అక్టోబర్ 24—పంజాబ్‌లోని వరద బాధితుల సహాయార్థం ఇక్కడికి సుమారు మూడు మైళ్ళలో వున్న జోహ్రాపురం గ్రామస్థులనుంచి విరాళాల రూపంలో సేకరించబడిన 116 రూపాయల మేరకు ఒక చెక్కును తమకు నిన్న సాయంత్రం సమర్పించినందుకు గవర్నర్ త్రివేది ఆశ్చర్యాన్ని ప్రకటించారు.

గవర్నర్ ప్రతిరోజువలె నిన్న సాయంత్రం కూడా షికారు వెళ్ళారు. ఆయన గ్రామ ముఠా సందడిగాను, తోరణాలతో శోభాయమానంగాను వుండడంచూసి ఏదో ఒక ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటున్నట్లుగా ఆయన భావించారు. ఆ గ్రామస్థులు తనకు సమర్పించే నిమిత్తం విరాళాలు సేకరించారన్న విషయాన్ని తెలుసుకొని గవర్నర్ ఆశ్చర్యపడ్డారు. గ్రామ మునసబు తరఫున శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిగారు గవర్నర్‌కు చెక్కును సమర్పించారు.

పంజాబ్‌లోని వరద బాధితులపట్ల గ్రామస్థులు చూపిన సహాయ సానుభూతులను గవర్నర్ ప్రశంసించారు.

కల్లుగీత పనివారికి బంజరు భూములు

మంత్రికి విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 24—రాష్ట్రంలోని మాజీ కల్లుగీత పనివారల కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం తగుచర్యలను తీసుకోకపోతే నవంబర్ 20 వ తేదీ నుంచి సత్యాగ్రహం ప్రారంభించడానికి తాను నిశ్చయించుకున్నట్లు ఆంధ్రరాష్ట్ర మాజీ కల్లుగీత పనివారల కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కె. అప్పారావు గారు నేడిక్కడ చెప్పారు.

తన నిర్ణయాన్ని గురించి మంత్రులకు కూడా తెలియజేశానని ఆయన అన్నారు.

శ్రీ అప్పారావు గారు నేడిక్కడ మద్య నిషేధ శాఖా మంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావు గారిని కలుసుకున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి కల్లు తీయడానికి లైసెన్సులు ఇచ్చే సందర్భంలో ఆంధ్రరాష్ట్ర మాజీ కల్లుగీత పనివారల కాంగ్రెసునుంచి సర్టిఫికెట్లు పొందినవారికి మాత్రమే వాటిని యివ్వాలని ఆయన మంత్రికి సూచించారట.

సహకార సంఘాలు విచక్షణారహితంగా యిచ్చిన లైసెన్సులు దుర్వినియోగపరచబడినవని ఆయన తెలియజేసినట్లు భావింపబడుతున్నది.

నిరుద్యోగులైన కల్లుగీత పనివారలకు బంజరు భూములను కేటాయించే కార్యక్రమాన్ని శీఘ్రగతిని నిర్వహించాలని ఆయన రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారిని కూడా కలుసుకొని అభ్యర్థించారు.

తాడేపల్లిగూడెం

మార్కెట్ ధరలు

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 24—ధాన్యం (166 పౌనులు) అక్కుళ్ళు రు 18-4-0; బసంగి రు 15-0-0; గరికెసన్నం రు 17-0-0; బుడమలు రు 14-4-0; దాళ్వా (నల్లారు) రు 15-8-0; కృష్ణకాటుకలు రు 19-0-0; కిచిలీ సాంబాలు రు 19-8-0.

బియ్యం: (164 పౌనులు) అక్కుళ్ళు రు 26-0-0; అపరాలు: (200 కుంచాలు) రాగి రు 105-0-0; పచ్చపెసలు రు 120-0-0; ఉలవలు రు 260-0-0 నుంచి 275 వరకు; సెనగపప్పు రు 300-0-0; ఎగుమతి రేట్లు: (164 పౌనులు) ధాన్యం: ఏకెకె రు 19-8-0; బసంగి రు 16-8-0; గరికె సన్నం 19-0-0; బుడమ రు 15-12-0; దాళ్వా (నల్లారు) రు 16-12-0.

బియ్యం—ఏకెకె రు 27-0-0; గరికె సన్నం రు 25-8-0; కికె రు 30-0-0; బంగారు తీగెలు రు 36-8-0; కిచిలీ సాంబాలు రు 32-0-0.

ఆంధ్రప్రభ

1955 అక్టోబర్ 27, గురువారం

రాచబాట

బళ్ళారి విషయమై మిశ్రా నివేదిక మొదలుకొని పూర్వోత్తర సందర్భాలను సమగ్రంగా పరిశీలించామని స్పష్టపరుస్తూ ఫజల్ అలీ కమిషన్ సభ్యులు తమ నివేదికలో ఈ క్రింది మాట లన్నారు: "దేశం మొత్తంమీద రాష్ట్ర సరిహద్దుల సర్దుబాటుకు అవకాశ మేర్పడినప్పుడు కూడా, కేవలం అసంతృప్తికరమైనవని నిర్ధారణ కాబడిన పరిస్థితులను సవరించకుండా వుండడానికి కారణం కనిపించదు."

బళ్ళారి ఏక భాషా ప్రాంతం కాకున్నా, కేవలం భాషా ప్రాబల్యంపైనే ఆధారపడి, సాంఘిక, ఆర్థిక, పరిపాలనాది ప్రధానమైన ఇతర పరిస్థితులను ఉపేక్షించి బళ్ళారిని మైసూరులో చేర్చవలసిందిగా న్యాయమూర్తి మిశ్రా చేసిన సిఫార్సు ఎంత లోపభూయిష్టమో ఫజల్ అలీ కమిషన్ వారు గ్రహించారు. భారత ప్రభుత్వం ఆ సిఫార్సును అమలు జరిపినది మొదలుకొని వర్తక, వాణిజ్య రంగాల్లో బళ్ళారి ప్రాముఖ్యం ఎంత తరిగిపోయిందీ వారు గుర్తించారు. చిరకాలం రాయలసీమతో దానికి గల సన్నిహిత సంబంధం హఠాత్తుగా తెంపివేయబడడం చేత ఇటు రాయలసీమ ప్రజలు, అటు బళ్ళారి ప్రాంతీయులు కూడా ఎట్టి ఇడుముల పాలైనారో కనిపెట్టారు. బళ్ళారి వంటి ఒక జిల్లా ముఖ్య పట్టణాన్ని మైసూరుకు కట్టిపెట్టడం అవసరమని న్యాయమూర్తి మిశ్రా భావించిన నాటి పరిస్థితికీ, (సంయుక్త కర్ణాటక నిర్మాణ సూచన దృష్ట్యా) నేటి పరిస్థితికీగల అంతరాన్ని చక్కగా పరికించారు.

వీటన్నిటిని మించి, తుంగభద్ర ప్రాజెక్టు హెడ్‌వర్క్సు నెలకొల్పబడిన ప్రాంతాన్ని మైసూరులో కలిపివేయడంవల్ల ప్రాజెక్టు నిర్వహణలో ఇప్పటికే ఉదయించిన అనేక ఆటంకాలను వారు గమనించారు. ప్రధానంగా రాయలసీమ అభ్యున్నతికి, తరుచుగా ఆ ప్రాంతంలో తలయెత్తే దుర్భిక్షాలను తొలగించడానికి ఉద్దేశించబడిన తుంగభద్ర ప్రాజెక్టు పరిపాలనా నిర్వహణ కుంటుపడడంవల్ల ఆంధ్ర రాష్ట్రానికి వాటిల్లగల నష్టాన్ని తెలుసుకున్నారు. వివిధ దృక్పథాలనుంచి ఇంత సాకల్యంగా ఈ సమస్యను పరిశీలించిన అనంతరమే ఫజల్ అలీ కమిషన్ సభ్యులు బళ్ళారి పట్టణంతోపాటు తుంగభద్ర నదివెంటనున్న కొంత ప్రాంతాన్ని మైసూరునుంచి వేరుపరిచి ఆంధ్ర రాష్ట్రంలో చేర్చమని ఏకగ్రీవంగా సిఫారసు చెయ్యడం జరిగింది.

సముచితమైన, ఉభయ రాష్ట్రాలకు శ్రేయస్కరమైన ఈ సిఫార్సును ఆమోదించి ప్రజలలో సౌమనస్యాన్ని నెలకొల్పడానికి బదులు కన్నడ సోదరులు ప్రజోద్రేకాలను రెచ్చగొట్టి, క్రమ విరుద్ధ చర్యలకు సమకట్టడం అత్యంత శోచనీయం. బళ్ళారిని కర్ణాటకం నుంచి వేరుపరచిన పక్షంలో నవంబర్ 15 నుంచి సత్యాగ్రహం ప్రారంభం కాగలదని హుబ్లీ నుంచి, ఇతర ప్రాంతాలనుంచి హెచ్చరికలు, బెదరింపులు వెలువడడం మరింత విచారకరం. బళ్ళారి పురపాలక సంఘ సభ్యులు శ్రీ కె. తిమ్మప్పగారు ప్రకటించినట్లు బళ్ళారిని తిరిగి ఆంధ్రరాష్ట్రంలో చేర్చడానికై అంతకంటె తీవ్రంగా, పటుతరంగా సత్యాగ్రహం కొనసాగించగల శక్తి బళ్ళారిలోని స్థానికాంధ్రులకు లోపించలేదు. అయితే, ఇవి ఇరుగు పొరుగు రాష్ట్రాలవారు సామరస్యంతో, సౌభ్రాత్రంతో, ఇచ్చి పుచ్చుకునే తత్వంతో పరిష్కరించుకోవలసిన సమస్యలు కాని, అల్లరులతో, ఆందోళనలతో, సత్యాగ్రహం బెదిరింపులతో ఒకరినొకరు సాధించుకొనవలసిన వ్యవహారాలు కావు.

అల్లరి, ఆందోళన, సత్యాగ్రహాలనే శరణ్యంగా భావించిన పక్షంలో భాషా ప్రాబల్యాన్ని బట్టి నిర్వివాద ఆంధ్ర ప్రాంతంగా నిర్ణయించబడి, బంగారాన్ని పండించిపెట్టే కోలార్ జిల్లా విషయంలో ఆంధ్రులు ఫజల్ అలీ కమిషన్ సిఫార్సువల్ల తమకు జరుగగల అన్యాయాన్ని గుర్తించి ఈ సరికే సత్యాగ్రహాది తీవ్ర చర్యలకు సన్నద్ధులయ్యేవారు. ఆంధ్రదేశం ఈ సందర్భంలో సంయమాన్ని, ఆత్మ నిగ్రహాన్ని ప్రదర్శించడం సత్యాగ్రహ శక్తిని కోల్పోవడం వల్ల కాదని కర్ణాటకు లేమి, భారత ప్రభుత్వమేమి గమనించగలరనే విశ్వసిస్తున్నాము.

ఈ వారం మైసూర్ రాష్ట్రంలో పర్యటించనున్న కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ డేబర్ బళ్ళారి విషయమై ఆంధ్ర కర్ణాటక నాయకులతో సంప్రతింపులు జరపగలరని తెలుస్తున్నది. కర్ణాటక నాయకులు అనవసరమైన ఆవేశకావేషాలకు తావియ్యక ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను నిర్మమతతో పరిశీలించి, పరిణతమైన రాజ్యాంగ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తారనీ, చిరతరంగా ఆంధ్ర, కర్ణాటక సోదరుల మధ్య వర్ధిల్లుతూవున్న మైత్రికి దోహదం కలగజేస్తారని ఆశిస్తున్నాము. అదొక్కటే రాచబాట.

డర్బన్ భారతీయులపై మొదటి దెబ్బ

జాతి ప్రాంతాల చట్టం

జోహాన్స్‌బర్గ్, అక్టోబర్ 26—నివాస ప్రాంతాలను, వాణిజ్య ప్రాంతాలను వేరు చేయడం నిమిత్తం శ్వేతేతరులను బలవంతంపై వేరొక చోటుకు తరలించడానికై ఉద్దేశించబడిన "జాతి ప్రాంతాల చట్టం" వల్ల మొదటి దెబ్బ తినేది డర్బన్ నగరంలోని భారతీయులు కానవచ్చునని తెలుస్తున్నది.

డర్బన్ నగరంలో జాతి ప్రాంతాలను త్వరగా ప్రకటించవలసిందని ప్రభుత్వాన్ని డర్బన్‌సిటీ కౌన్సిల్ అభ్యర్థించింది. త్వరలోనే ఉత్తరువులు జారీ కాగలవని తానాశిస్తున్నట్లు డర్బన్ మేయర్ ప్రకటించాడు.

జాతి విచక్షణ వల్ల దౌర్జన్యాలు

రెచ్చిపోగలవని సమితి ఉపసంఘం అధ్యక్షుని హెచ్చరిక

న్యూయార్క్, అక్టోబర్ 25—దక్షిణాఫ్రికాలో ప్రస్తుత పరిస్థితివల్ల దౌర్జన్యాలు ప్రబలగలవనీ, తత్ఫలితంగా మైనారిటీ వర్గమైన శ్వేతేతరుల హక్కులు దెబ్బతినగలవనీ దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణపై దర్యాప్తు జరిపిన మిత్రరాజ్యసమితి ఉపసంఘం అధ్యక్షుడు డాక్టర్ హెర్మన్ శాంటాక్రజ్ నేడిక్కడ హెచ్చరించాడు.

సమితి ప్రత్యేక రాజకీయ సంఘ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జాతి విచక్షణ విధానాన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు నిరసిస్తున్నట్లు వెల్లడించాడు.

ఫ్రాన్సు, దక్షిణాఫ్రికాలు ఈ సమావేశంలో పాల్గొనలేదు.

మణిపూర్ కోర్కెలు

ఇంఫాల్, అక్టోబర్ 21—ఇండియా సరిహద్దులో వున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడవలెనని కాంగ్రెసు నాయకులు కోరారు.

మణిపూర్ కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ కూడా ఈ కోర్కెను బలపరుస్తున్నవి.

ఈ ప్రాంతాన్ని ప్రస్తుతానికి విడిగా వుంచి, కేంద్రమే పరిపాలిస్తూ వుండనగునని అలీ కమిషన్ సిఫారసు చేసింది.

భారత పారిశ్రామిక ప్రదర్శనంలో పాల్గొనడానికి 9 మంది సభ్యులు గల రాయబారవర్గం మంగళవారంనాడు న్యూఢిల్లీ చేరింది.

పంజాబుకు కలిగిన నష్టం

60 కోట్ల దాకా వుంటుందని మంత్రి నందా ప్రకటన

అహమ్మదాబాద్, అక్టోబర్ 26—ఇటీవల పంజాబులో సంభవించిన వరదలవల్ల 50 నుంచి 60 కోట్లవరకు నష్టం వాటిల్లిందని ప్లానింగ్ శాఖా మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడిక్కడ వెల్లడించారు.

కొలంబో సమావేశంనుంచి తిరిగి నేడు ఇక్కడికి వచ్చిన శ్రీ నందా పంజాబులో పంటలకు సంభవించిన నష్టం మాత్రమే 30 కోట్లదాకా వుంటుం దన్నారు.

డాక్టర్ ఎవాట్‌పై చర్య

కాన్‌బెర్రా, అక్టోబర్ 26—నేడు ఆస్ట్రేలియా ప్రజా సభలో ప్రతిపక్షం నాయకుడు డాక్టర్ హెర్బర్ట్ ఎవాట్ (లేబర్ పార్టీ) సభా నాయకుడు సర్ ఎరిక్ హారిసన్ "పిచ్చి అబద్ధాల కోరు" అని విమర్శించిన కారణంగా డిప్యూటీ స్పీకర్‌చే సభనుంచి బయటకు పంపివేయబడినారు.

డాక్టర్ ఎవాట్ క్షమాపణ యివ్వదలిచాడు. కాని సభాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ అయిన ఆడర్మాన్ నిరాకరించాడు. ప్రతిపక్షం నాయకుడు సభ నుంచి వెళ్ళిపోతూ గుమ్మం చేరినప్పుడు మాత్రం డిప్యూటీ స్పీకర్ ఆయన క్షమాపణను అంగీకరించగలనని చెప్పి, వెనుకకు పిలిచాడు.

ఆస్ట్రేలియాలో గూఢచారి చర్యలపై రాయల్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ జరిగిన సందర్భంలో పై సంఘటన జరిగింది.

యాంత్రిక సంస్థల అంతర్జాతీయ యూనియన్ పదవ వార్షిక సమావేశంతోపాటు ఏర్పాటుచేయబడిన పోస్టల్ షో టీలో ప్రథమ బహుమతిని ఇటలీ గెల్చుకుంది.

కాలనీలలో కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలపై మిత్రరాజ్యసమితికి నివేదిక

—ఇండియా తీర్మానానికి ఆమోదం

న్యూయార్క్, అక్టోబర్ 24—

కలోనియల్ రాజ్యాలు తాము పాలిస్తున్న ప్రాంతాలలోని అభివృద్ధి కార్యక్రమాలపై యిటుపైన మిత్రరాజ్యసమితికి నివేదికలను అందజేస్తూ వుండాలన్న తీర్మానాన్ని సమితి ధర్మకర్తృత్వ సంఘం నేటి రాత్రి ఆమోదించింది.

కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలకు సంబంధించిన ఒక పథకాన్ని ఇండియా ప్రతిపాదించగా దానికి 47 రాజ్యాలు అనుకూలంగా వోటు చేశాయి. వ్యతిరేకంగా ఏదీ వోటు చెయ్యలేదు. అయిదు రాజ్యాలు మాత్రం తటస్థంగా వుండిపోయాయి.

ఈ తీర్మానం ప్రకారం ఆస్ట్రేలియా, బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్సు, న్యూజిలెండ్, అమెరికాలు తాము పాలిస్తున్న ప్రాంతాల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులపై తెలియజేస్తున్న భోగట్టాలతోపాటు యిప్పుడు అక్కడి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను గురించి కూడా తెలియజేయవలసి వుంటుంది.

కలోనియల్ రాజ్యాల పాలిత ప్రాంతాల ప్రజల విద్యాభ్యాసానికి, శిక్షణకు సమకూర్చిన సౌకర్యాలపై నివేదికను తయారుచెయ్యడానికి అధికారమిచ్చే మరొక ప్రతిపాదనను కూడా ధర్మకర్తృత్వ సంఘం ఆమోదించింది.

ఈ ప్రతిపాదనను చేసినవి బర్మా, యూగోస్లావియాలు.

విశాలాంధ్ర

(1 వ పేజీ తరువాయి)

లోచనలు జరుగుతున్నట్లు భావించాలని అన్నారు.

నవంబరు 24 వ తేదీన ఆంధ్ర అసెంబ్లీ సమావేశమైనప్పుడు, ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చలు జరగగలవని సూచించారు.

ఈ సమాలోచనలలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కళా వెంకటరావుగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణాలోని అభిప్రాయాలు కూడా స్పష్టం కావడానికి సమాలోచనలు సహాయపడగలవని అన్నారు.

నవంబరు 22 వ తేదీన తిరిగి సమాలోచనలు జరిగేవరకు, ఆంధ్ర, హైదరాబాద్ అసెంబ్లీలు, ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చలు జరపకపోవచ్చునని చెప్పబడుతున్నది.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణరాజుగారు మాత్రం హైదరాబాదులోనే వున్నారు. హైదరాబాదు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగారితో మరికొన్ని సమాలోచనలు జరపగలరని తలంచబడుతున్నది.

ఆంధ్ర- తెలంగాణా సభ

నవంబరు 3 వ తేదీన సుల్తాన్ నగర్‌లో ఆంధ్ర-తెలంగాణా సమైక్య సభ జరగగలదని నేడు హైదరాబాద్‌లో ప్రకటన జరిగింది. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఈ సమావేశానికి ఆహ్వానింపబడినారు.

విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు రాజమండ్రిలో ఏర్పాటుచేసిన విశాలాంధ్ర మహాసభలో పాల్గొనడానికి తెలంగాణా కాంగ్రెసువాదులు, ఆందోళనతో కూడిన ధోరణి తగదని కాంగ్రెసు హైకమాండ్ జారీచేసిన ఆదేశాల దృష్ట్యా, తమ అశక్తతను తెలియజేసినట్లు తెలుస్తున్నది.

అదీకాక, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలవారిని శ్రీ కాళేశ్వరరావుగారు ఆహ్వానించి వున్నందున రాజమండ్రి సభలో జరిగే నిర్ణయాలకు కాంగ్రెసువాదులు కూడా కట్టుబడి వుండడం, కాంగ్రెసు హైకమాండ్ ఆదేశాలకు విరుద్ధం కాగలదన్న అభిప్రాయం కూడా పడినారట. అందువల్లనే శ్రీ కాళేశ్వరరావుగారు రాజమండ్రి సమావేశాన్ని తేదీ నిర్ణయం లేకుండా వాయిదా వేశారు కూడా.

అఖిలభారత జనసంఘ కార్యవర్గంవారు నేడు ఢిల్లీలో సమావేశమై ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను స్థూలంగా ఆమోదిస్తూ సత్వరం విశాలాంధ్ర నిర్మాణం జరగాలని తీర్మానించారు.

పంజాబీ సుబా నిర్మాణ వాంఛ

నెహ్రూ-తారాసింగ్ సమాలోచనలు తిరిగి సంభవమట

(మన విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—నెహ్రూకు అకాలీదళ నాయకులకు మధ్య మరొక సమావేశం, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశాలకు ముందుగానే నవంబరు 1 వ తేదీన జరగగలదని తెలుస్తున్నది.

ఈలోగా, జాతీయ సిక్కులు, తదితర కాంగ్రెసు వాదులు సమావేశమై కొత్తపంజాబు రాష్ట్ర నిర్మాణాన్ని గురించి సమాలోచనలు జరుపుకొనగలరని తెలుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్, పెప్సూలతో చేర్చి, కొత్త పంజాబు రాష్ట్ర నిర్మాణం జరగాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయమైన ప్రతిపాదన లేనప్పుడు, ప్రధాని తమను కలుసుకొని, చర్చించడానికి అంగీకరించే వాడు కాదని సిక్కు అకాలీ దళ వర్గాలు వాదిస్తున్నవి.

ఫజల్ అలీ కమిషన్ చెయిర్మన్ సూచించిన విధంగా, కొత్తగా ఉద్దేశిస్తున్న పంజాబు రాష్ట్రంనుంచి హిమాచల్ ప్రదేశ్‌ను మినహాయింపు చేసినా, తాము సమ్మతించమని వీరు వాదిస్తున్నారు. సిక్కులకు భద్రతను, సంతృప్తిని కలిగించే ప్రతిపాదనకావాలని వీరు కోరుతున్నారు.

అకాలీదళంవారు కోరుతున్న విధంగా పంజాబీ సుబాను రూపొందించినప్పుడు "భాషా సమస్య కాని, మత విభేదాలు కాని, చివరకు రాష్ట్రంలోని ఉద్రిక్త పరిస్థితులు కాని పరిష్కారం కావని" ఫజల్ అలీ కమిషన్ వారు తమ నివేదికలో స్పష్టంగా వ్రాశారు.

పంజాబు, పెప్సూలలోని అన్ని పంజాబీ ప్రాంతాలను చేర్చినప్పుడు 93 లక్షల జనాభా కలిగిన కొత్త రాష్ట్రం ఏర్పడగలదని, అది భౌగోళిక సమైక్యతను, ఆర్థిక సన్నిహితత్వాన్ని, రాజకీయ సుస్థిరతను కలిగివుండగలదనీ తాము కాంగ్రెస్ హైకమాండ్‌నాయకులకు వివరించినట్లు మాస్టర్ తారాసింగ్, గ్యానీ కర్తార్‌సింగ్‌లు నేడిచ్చట వివరించారు. ఈ సిక్కు రాష్ట్రం విస్తీర్ణం ఎంత వుండగలదో చెప్పలేదు కాని, "సచార్ పథకం" ప్రకారం పంజాబులోని ప్రాంతాలు, "రావేవాలా పథకం" ప్రకారం పెప్సూలోని ప్రాంతాలు చేరి వుండగలవని మాత్రం అన్నారు. పోతే ఫజల్ అలీ కమిషన్ వాదన దృష్ట్యా, పంజాబీ భాషా ప్రాంతాలుగా వున్న అంబాలా ప్రాంతాన్ని, కర్నాల్ జిల్లాను, గంగానగర్ జిల్లా (రాజస్థాన్)ను తాము వదులు కొనగలమని కూడా వీరు వివరించారు. ఇలా తాము కోరుతున్న రాష్ట్రంలో హిందువులు, సిక్కుల జనాభా సమానంగా వుండగలదని అన్నారు. సిక్కులు నూటికి 50 మంది వుండగలరని అంటున్నారు కూడా. ఫజల్ అలీ కమిషన్ ప్రకారం రూపొందగల రాష్ట్రంలో యిందుకు వ్యతిరేకంగా వీరి వాదన.

నిన్నను జరిగిన తారాసింగ్-నెహ్రూ సమాలోచనలలో, అధికారవర్గాల నుంచి ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కాన్పించలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే అడిగి అకాలీ దళ నాయకుల నుంచి సమాధానం పొందారని తెలుస్తున్నది.

"మా వాదనపట్ల కాంగ్రెసు నాయకుల వైఖరి ఎలా వుంటుందో మేము చెప్పలేము. కాని మా కోర్కెలను గురించి వారికి నచ్చచెప్పడానికి శక్తికొలది ప్రయత్నించాము, ఆశగాని, నిరాశగాని లేకుండా తిరిగి వెళుతున్నాము" అని అకాలీదళ ప్రతినిధివర్గం సభ్యుడు ఒకరు చెప్పారు.

కొత్త రాష్ట్రాల శాసనసభలు

రాజ్యాంగరీత్యా రాగల చిక్కు

న్యూఢిల్లీ, అక్టోబరు 24—1956 అక్టోబరు 1 వ తేదీన కొత్త రాష్ట్రాల నిర్మాణం జరిగి, 1957 ఫిబ్రవరిలో జనరల్ ఎన్నికలు జరిగేలోగా కొత్త రాష్ట్రాలలో తాత్కాలికంగా అసెంబ్లీలు పనిచేయడం రాజ్యాంగరీత్యా ఎంతవరకు సమర్థనీయమని రాజధానిలో కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నవి.

ఇండియా రాజ్యాంగంలోని 170 (1) సూత్రం ప్రకారం "నియోజకవర్గం జనాభాకు దానికి కేటాయించగల సభ్యులకు మధ్య వుండే నిష్పత్తి రాష్ట్రం మొత్తం మీద "ఆచరణ సాధ్యమైనంతవరకు ఒకే విధంగా వుండాలి."

పోతే రాజ్యాంగంలోని 3 వ సూత్రం ప్రకారం ఒకటి, రెండు రాష్ట్రాలను చేర్చి లేదా ఒక రాష్ట్రంలో మరొకరాష్ట్రం భాగాలను విలీనంచేసి కొత్త రాష్ట్రాలను రూపొందించినప్పుడు, వాటి శాసనసభలలో జనాభాను బట్టి వుండగల సభ్యుల నిష్పత్తిలో కొన్ని తేడాలు వుండగలవు. ఉదాహరణకు తిరువాన్కూర్-కొచ్చిన్ అసెంబ్లీలో ప్రతి 75 000 మందికి ఒక సభ్యుడు వున్నాడు కానీ మద్రాసు అసెంబ్లీలో ప్రతి 1,25,000 మందికి ఒక సభ్యుడు వున్నాడు. రేపు మద్రాసు, కేరళ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినప్పుడు ఈ రెండు రాష్ట్రాలలోను అటు నుంచి యిటు, యిటునుంచి అటు చెందగల ప్రాంతాల సభ్యులు ఎన్నికైన జనాభా నిష్పత్తిలో తేడా వుంటుంది. "ఆచరణ సాధ్యమైనంతవరకు" అన్న నిబంధన లెక్కలు కట్టడానికి ఉద్దేశించినదే కాని యిలాంటి మార్పులకోసం ఉద్దేశించలేదని కూడా వర్గాలు వాదిస్తున్నవి. (మ. వి

నవంబరు 12 వ తేదీన బొంబాయిలో ఇండియా-ఇండొనీసియా సొసైటీకి ఇండొనీసియన్ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ హట్టా ప్రారంభోత్సవం జరుపుతారు.

రిపబ్లిక్‌గా దక్షిణ వియత్నామ్ అవతరణ

—ప్రధానమంత్రి జెమ్ ప్రకటన

సైగాన్, అక్టోబర్ 26—

ప్రధాని గో డిన్ జెమ్ నేడు దక్షిణ వియత్నామ్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించారు.

క్రిందటి ఆదివారంనాడు దక్షిణ వియత్నామ్‌లో జరిగిన రెఫరెండంలో అత్యధిక సంఖ్యాకులైన వోటర్లు మాజీ చక్రవర్తి బావోడై స్థానే మిస్టర్ జెమ్ ప్రభుత్వాధిపతిగా వుండాలని చేసిన నిర్ణయాన్ని పురస్కరించుకొని ప్రధాని జెమ్ ఈ చర్యను తీసుకొన్నారు.

బొంబాయి భవిష్యత్తు

—గుజరాతీల అభిమతం

(1 వ పేజీ తరువాయి)

బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీదేశాయి సభలో ప్రసంగిస్తూ యిష్టం లేనివారితో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జాతీయ శ్రేయస్సుకే భంగకరమని అన్నారు. సహకారం, సుహృద్భావం ప్రాతిపదికగా ఉమ్మడి రాష్ట్రంవని చేయాలని అంటూ ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకటన తరువాత అవి లోపించినవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సహకరించి పనిచేయమని మహారాష్ట్ర నాయకులు స్పష్టంగా చెబుతున్నందున, బొంబాయి రాష్ట్రం ద్విభాషా రాష్ట్రంగా పనిచేయడం చాలా కష్టమని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నందున, నాలుగు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు నాలుగు రకాల అభిప్రాయాలను కలిగివున్నందున, తానింతవరకు ఎక్కడా ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించి వుండలేదని అంటూ ప్రప్రథమంగా యిప్పుడే ఈ విషయాన్ని గురించి బహిరంగంగా మాట్లాడడం జరుగుతున్నదని అన్నారు. జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ద్విభాషారాష్ట్రం వుండాలని గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీచేసినవాదనను ఫజల్ అలీ కమిషన్ ఆమోదించడం హర్షనీయమని అంటూ బొంబాయి నగరాన్ని మహారాష్ట్రంలో చేర్చుకొనాలన్న లక్ష్యంతో మహారాష్ట్ర నాయకులు చేస్తున్న ప్రతిపాదనలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నవని అంటూ యిలా చెప్పారు:

"వారు సొంత రాష్ట్రం కావాలని కోరినప్పుడు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీతో మన కెలాంటి వివాదమూ లేదు. అది నైతిక సమస్యగా వారు భావిస్తున్నారు కాని అన్ని గుజరాతీ, మరాటీ రాష్ట్రాలతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రాన్ని కోరడంతో నైతిక సమస్యకు స్వస్తి చెప్పారు. అలా చేయడం కూడా మంచిదే. కాని అందుకు మూలకారణాలు మాత్రం మనకు సంబంధించనవిగా వున్నవి.

"మహారాష్ట్ర నాయకులు, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలను బొంబాయిలో విలీనం చేస్తున్నందుకు ముందుగా కాంగ్రెసు హైకమాండ్‌తో అభ్యంతరం చెప్పారు. ఆ తరువాత విదర్భను కూడా చేర్చాలనే ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేశారు. ఆదిలోనే వీరీ ప్రతిపాదన చేసివుంటే నేనెలాంటి అభ్యంతరం చెప్పేవాడిని కాదు. కాని దురుద్దేశ్యంతో ఈ ప్రతిపాదన వారు చేస్తున్నందునే అనుమానం కలుగుతున్నది. అందువల్లనే ఆ ప్రతిపాదనను మనం పూర్తిగా నిరాకరిస్తున్నాము. కాని ఉమ్మడి రాష్ట్ర ప్రతిపాదనకు ఆదినుంచీ అంగీకరిస్తూనే వున్నాము."

"ఎవ్వరెన్ని చెప్పినా బొంబాయి నగరం మాత్రం ఎన్నటికీ, ఏ ఒక్క భాషా రాష్ట్రం వారికి చెందినది కాదు. నగరంచుట్టూ మహారాష్ట్ర ప్రాంతం వున్నమాట నిజం. కాని ఆ నగరం అభివృద్ధి మాత్రం ఒక్క మహారాష్ట్రులవల్లనే జరిగిందికాదు. నిజంగా మహారాష్ట్రులవల్లనే అభివృద్ధి చెందివుంటే, కలకత్తా నగరంలో నూటికి 80 మంది బెంగాలీలువున్నట్లుగా, యిక్కడ కూడా మహారాష్ట్రులు వుండేవారు. బొంబాయి నగరం పూర్తిగా మిశ్రమ నగరం. దేశంలోని అన్ని ప్రాంతాలవారినీ ఆకర్షించడమే కాక, దేశానికి కూడా దానివల్ల కొంత మేలు జరిగింది మహోన్నతమైన దేశ భక్తికి అది చిహ్నంగా వున్నది. కనుకనే అనేకమందికి సంబంధించిన ఈ నగరం ఏక భాషా ప్రాంతంవారి పెత్తనం క్రింద వుండరాదు."

గుజరాతీలు ఏ పరిస్థితులలోను హుందాతనంతో వ్యవహరించాలని, కాంగ్రెసు హైకమాండ్ పట్ల భక్తి ప్రపత్తులను కోల్పోరాదని అంటూ, "కాంగ్రెసు వర్కింగ్ కమిటీ వారు నా శిరస్సును కోరినప్పుడు, నాకు సంబంధించినంతవరకు నిరసనను కూడా చెప్పను. సంస్థ పట్ల భక్తి వున్నదీ, లేనిదీ తెలుసుకొనడానికి నిజమైన పరీక్ష అదే" అని కూడా అన్నారు.

శ్రీ బల్వంతరాయ్ మెహతా ప్రసంగిస్తూ, కాంగ్రెసు సంస్థ బలహీనపడకుండా కాపాడుకొనాలని విజ్ఞప్తిచేశారు.

మహారాష్ట్రుల వాదం

బొంబాయి, అక్టోబర్ 23—సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు అధ్యక్షుడు శ్రీ శంకరరావుదేవ్, లక్షలమంది ప్రజలు పాల్గొన్న నేటి బహిరంగసభలో ప్రసంగిస్తూ, బొంబాయి నగరం రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర సాధనకు శాంతియుతమైన పద్ధతులనే అవలంబించాలని మహారాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

బొంబాయి నగరం తమదిగా మహారాష్ట్రులు భావించడంలో సంకుచితత్వం ఎంతమాత్రం లేదని నొక్కి వక్కాణించారు. మొత్తం సమస్యకు కీలకంగా వున్న బొంబాయి నగరం సమస్యను శాంతియుతంగాను, ప్రజాస్వామిక పద్ధతులలోను పరిష్కరించుకొనవలసి వుంటుందని అన్నారు. కేవలం నినాదాలు చేసి, ఉద్రేకపడినందున లక్ష్యం సిద్ధించదని అన్నారు. అన్ని గుజరాతీ, మరాటీ ప్రాంతాలతో కూడిన ఉమ్మడి బొంబాయి రాష్ట్రం అభ్యుదయానికి మహారాష్ట్రులు చిత్తశుద్ధితో కృషిచేయగలరని అంటూ యిలా అన్నారు:

"ద్విభాషా రాష్ట్రం ఏర్పరచాలనుకున్నప్పుడు, విదర్భను విడిరాష్ట్రంగా వుంచడంలో అర్థంలేదు. బొంబాయి నగరం అయిదు సంవత్సరాలు విడిగా వుండి, ఆ తరువాత మహారాష్ట్రంలో విలీనం కాగల అవకాశాన్ని కలిగివుండాలనే ప్రతిపాదనను కాంగ్రెసు హైకమాండ్ చేసినప్పుడు, అలా విలీనం కాగల అవకాశం బొంబాయి నగరానికి యివ్వడంకంటె, విడిపోయే అవకాశాన్ని గుజరాతీలకే ఎందుకు యివ్వరాదన్న ప్రతిపాదనను మేము చేశాము. కనక ఈ సమస్యా పరిష్కారానికి మార్గం ఒక్కటే వున్నది. దానిని సరళంగా ఫజల్ అలీ కమిషన్ కూడా అంగీకరించింది. అదేమంటే బొంబాయి నగరం మహారాష్ట్రులదేనని అంగీకరించడం. అలా అంగీకరించిన వారు మిగిలిన సదుపాయాలకు మేము సిద్ధంగా వున్నాము. బొంబాయి నగరంలోని ఉమ్మడి సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గురించి భయపడదగినదేమీ లేదు. కొచ్చిన్‌ను కాపాడడానికి తగు అధికారాలు కేంద్రానికి వున్నప్పుడు, బొంబాయిని కూడా తప్పక కాపాడగలదు. అదీ కాక మేము నిర్మించిన దాన్ని ఎంతమాత్రం కాదు. ఇండియాకు కీర్తితెచ్చిన బొంబాయి ఘనతను మేమెందుకు చెడగొట్టుకోగలము?"

మహారాష్ట్ర ప్రజానీకం ప్రశాంతంగా వుండాలని, ప్రజాస్వామిక పద్ధతులలోనే చిరకాల వాంఛితాన్ని సిద్ధింపజేసుకొనాలని విజ్ఞప్తి చేస్తూ శ్రీ శంకరరావుదేవ్ పూనా నుంచి నేడొక ప్రకటన చేశారు.

ఆదివారం రాత్రి సంయుక్త మహారాష్ట్ర నినాదాలు చేస్తూ టార్చిదీపాలతో పూనా నగరంలో ఊరేగింపును ప్రారంభించిన అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

బొంబాయి రెవిన్యూమంత్రి శ్రీ బి. ఎస్. హిరే నాసిక్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ విదర్భతో సహా అన్ని గుజరాతీ, మరాటీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయిరాష్ట్ర ప్రతిపాదనకు అంగీకరించనప్పుడు, బొంబాయి రాజధానిగా, విదర్భతో సహా సంయుక్తమహారాష్ట్ర నిర్మాణానికి అంగీకరించవలసి వుంటుందని అన్నారు.

స్వామీ రామానంద తీర్థ ఔరంగాబాదులో, హైదరాబాదు హోంమంత్రి శ్రీ బిందూ అధ్యక్షతను జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సభలో ప్రసంగిస్తూ, సంయుక్త మహారాష్ట్రను వెంటనే సాధించవలసివుందని అన్నారు. హైదరాబాదులోని అయిదు మరాటీ జిల్లాలను విదర్భలో చేర్చరాదని తాను చేసిన సూచనలు ఫలించినందుకు హర్షాన్ని ప్రకటించారు.

ద్విభాషారాష్ట్రాలు కాక ఏకభాషారాష్ట్రాలను నిర్మాణం చేయాలని కోరుతూ బొంబాయి, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, పంజాబులలోని ప్రజా-సోషలిస్టుపార్టీలవారు ఆందోళనను కొనసాగిస్తున్నారు.

విశాల హిమాచల్

సిమ్లా, అక్టోబర్ 23—విశాల హిమాచల్ సాధనకై కృషి చేయడానికిగాను విశాల హిమాచల్ యునైటెడ్ ఫ్రంట్‌ను హిమాచల్ ప్రదేశ్ ప్రజా-సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రజా-సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు, విస్థాపితుల ఫెడరేషన్ల ప్రతినిధులు వున్నారు.

రాజప్రముఖ్ పదవులను రద్దుచేయడానికి, వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను తొలగించడానికి అలీ కమిషన్ చేసిన సూచనను మహాసభ హర్షించింది.

జెనీవా సభలో పాశ్చాత్య రాజ్యాల వైఖరి

అట్లాంటిక్ కౌన్సిల్ ఆమోదం

పారిస్, అక్టోబర్ 26—జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య మంత్రుల సమావేశమైనప్పుడు పాశ్చాత్యరాజ్యత్రయం అనుసరించదగు విధానాన్ని 15 రాజ్యాల అట్లాంటిక్ కౌన్సిల్ ఆమోదించినట్లు నేడు యిక్కడ ప్రకటించబడింది.

అట్లాంటిక్ రాజ్యాల కౌన్సిల్ నేడు మూడు గంటలసేపు చర్చలు జరిపింది.

ఉదయం సమావేశంలో జర్మనీ సమైక్య సాధనం, యూరప్‌లో ప్రాక్పశ్చిమ రాజ్యాల మధ్య రక్షణ ఒడంబడికకు పాశ్చాత్యరాజ్యాలు చేసిన ప్రతిపాదనలపై మిస్టర్ డల్లెస్ ఒక ప్రకటన చేశారు.

ఆయుధ విసర్జన సమస్యపై పాశ్చాత్యరాజ్యాలు అనుసరించదగు వైఖరి బ్రిటిష్ విదేశాంగమంత్రి మిస్టర్ మాక్మిలన్ వివరించారు.

జెనీవా సమావేశం ఎజెండాలోని మూడవ అంశం తూర్పు, పశ్చిమ యూరోపియన్ రాజ్యాల మధ్య సంబంధాల విషయంలో పాశ్చాత్యరాజ్యాల విధానంపై ఫ్రెంచి విదేశాంగమంత్రి మిస్టర్ పినే వివరించారు.

సత్ఫలితాలపట్ల మొలటాఫ్ విశ్వాసం

వియెన్నా, అక్టోబర్ 25—జెనీవా సమావేశం తప్పక సత్ఫలితాల నీయగలదనే తాను నమ్ముతున్నానని సోవియెట్ విదేశాంగమంత్రి మిస్టర్ మొలటాఫ్ రష్యాలో పర్యటిస్తున్న ఆస్ట్రియన్ పత్రికా రచయితలతో నేడు అన్నారు.

ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఆస్ట్రియా తాటస్థ్యం తగు తార్కాణం కాగలదని కూడా ఆయన అన్నారు.

ఇజ్రాయల్‌కు ఆయుధాలు

వదంతులపై రష్యా ఖండన

లండన్, అక్టోబర్ 27—ఇజ్రాయల్‌కు ఆయుధాలను సరఫరా చెయ్యడానికి సోవియెట్ కూటం రాజ్యాలు ఎట్టి వాగ్దానం చేసి వుండలేదని ప్రకటించడానికి ప్రభుత్వం తనకు అధికారమిచ్చినట్లు "టాస్" వార్తా సంస్థ చేసిన ప్రకటనను మాస్కో రేడియో నేటి రాత్రి బ్రాడ్‌కాస్టు చేసింది.

సమితి పరిశీలకులకు సిరియా ఫిర్యాదు

ఇజ్రాయలీన్ సైనికులు నేటి ఉదయం ఒక సిరియన్ గ్రామంపై కాల్పులు జరిపారని, ఒక సిరియన్ స్త్రీ, కొన్ని పశువులు మరణించినవనీ సిరియన్ ప్రభుత్వం మిత్రరాజ్య సమితి పరిశీలకులకు తెలియజేసినట్లు నేడు అధికారపూర్వకంగా ప్రకటించబడింది.

ఇండియా పటం

కరాచీలోని స్టేట్ బ్యాంకునుంచి తొలగింపు

కరాచీ, అక్టోబర్ 24—కరాచీలోని ఇండియన్ స్టేట్ బ్యాంకి, తన ఆవరణలో వున్న ఇండియా దేశపటాన్ని జాగ్రత్తకోసమై తీసివేసింది. ఈ పటంలో జమ్ము, కాశ్మీరులు ఇండియా భూభాగంలో చేరి వున్నట్లుగా చూపించబడింది. గురువారంలోగా ఈ పటాన్ని మార్చించనైనా మార్చించాలి. లేనిపక్షంలో దానిని తీసివేయాలని. ఈ రెంటిలో ఏదో ఒకటి జరగనినాడు ఇండియన్ స్టేట్ బ్యాంకి కార్యాలయాన్ని పికెట్ చేయాలని "ఆజాద్ కాశ్మీర్ లీగ్" నిర్ణయించుకున్న సంగతి అధికార పూర్వకంగా తమకేమీ తెలియదని బ్యాంకి అధికారులు 'ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా' విలేకరితో అన్నారు.

అయితే, తమ ఆఫీసుముందు పికెటింగ్ జరుగవచ్చునన్న వదంతులను విన్నామని, అందుకే ముందు జాగ్రత్తకోసం ఆ పటాన్ని తీసివేశామని కూడా అన్నారు. అది రాజకీయ పటం కాదని, ఇండియన్ స్టేట్ బ్యాంకి బ్రాంచీలు ఎక్కడెక్కడ కలవో వివరించడానికి మాత్రమే రచించబడిందని కూడా వారన్నారు.

శ్రీ గోవిందమీనన్

మద్రాసు, అక్టోబర్ 25—తిరువాన్కూర్-కొచ్చిన్ ముఖ్య మంత్రి శ్రీ పి. గోవిందమీనన్, రాష్ట్రాల ముఖ్య మంత్రుల సభలో పాల్గొని, తిరువేంద్రం వెళుతూ నేడిచ్చటికి వచ్చి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తిరువాన్కూర్ కొచ్చిన్‌లోని రెండు తమిళ తాలూకాలు, దేవికోళం, పీరమేడు, కేరళ రాష్ట్రంలో వుండాలని ఫజల్ అలీ కమిషన్ చేసిన సూచనపై మద్రాసులోని కొన్ని పత్రికలు చేస్తున్న హడావిడి ఎందుకు చేస్తున్నదీ తనకు అర్థం కావడం లేదని అన్నారు. వివరాలు చర్చించడానికి నిరాకరించారు కూడా.

కాంగ్రా జిల్లాలోని హిమాలయ పర్వత ప్రాంతాలకు చెందిన లాహూల్, స్పిటిలలో మంచుతో కప్పబడి వున్న ప్రాంతాలకు అంబాలానుంచి విమానాలు గోధుమపిండిని చేరవేస్తున్నవి.

అణుశక్తి అభివృద్ధికై అంతర్జాతీయ సంస్థ

సమాధానం కుదరగలదని కృష్ణమీనన్ ఆశ

లండన్‌లో సమితి పతాకానికి అవమానం

లండన్, అక్టోబరు 24—నిన్న లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో మిత్రరాజ్యసమితి పతాకం, కావాలని బ్రిటిష్ జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా ప్రతిష్ఠించబడిందని సామ్రాజ్య భక్తులసంఘం(ఎంపైర్ లాయలిస్ట్స్ లీగ్) నేడు ప్రకటించింది.

"అసలే కల్లోలమైవున్న ప్రపంచం ఉల్లోల కల్లోలం కాగలదు"

స్వయం నిర్ణయాధికార ప్రణాళికపై మిత్రరాజ్యసమితిలో బ్రిటన్ హెచ్చరిక

కలకత్తాకు హట్టా ఆగమనం

ప్రధాని నెహ్రూతో చర్చలకై

కలకత్తా, అక్టోబర్ 26—తమ దేశాల పునర్నిర్మాణ కృషి నిరంతరాయంగా కొనసాగడానికి అనువుగా సుస్థిర శాంతి సాధనావకాశాలతో సహా తమ ఉభయ దేశాలకు సమానంగా సంబంధించిన అనేక సమస్యలను



"పఠనాసక్తి ఎంతైనా అవసరం"

యువజనులకు పండిట్ నెహ్రూ ఉద్బోధ

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—

విమర్శనాపూర్వకంగా అధ్యయనం చెయ్యడం ద్వారా మేధాశక్తిని పెంపొందించుకోవాలని ప్రధాని నెహ్రూ నేడు భారత యువజనులను ఉద్బోధించారు.

అంతర్విశ్వ విద్యాలయ యువజనోత్సవాలకు ప్రారంభోత్సవం సల్పుతూ ఆయన యిలా అన్నారు:

"మానవ చరిత్రలో స్వతంత్రాలోచన ఈనాడు అవసరమైనంతగా మరెన్నడు కాలేదు. మన జాతి మనుగడకే యిది యిప్పుడు ఆవశ్యకమయింది.

"ఈనాడు ప్రజలు చదివేది చాలాతక్కువ. వార్తాపత్రికలు చదవడం అధ్యయనం కాదు. సద్గ్రంథాలను విమర్శాపూర్వకంగా చదవడం అలవరచుకోవాలి. అద్భుత పరివర్తనాలు కలుగుతున్న ఒక మహా యుగంలో మన మిప్పుడున్నాం. స్వతంత్రాలోచనతో అనేక విధాల అభివృద్ధిచెందినప్పుడే మన మీ యుగంలోని సమస్యలను యెదుర్కొ గలుగుతాం.

"జ్ఞానసముపార్జనకు కార్యాచరణను కూడా మేళవించినప్పుడే సుఖం కలుగుతుంది.

"భారత యువజనులు నేడు చాలా హుందాగా ఆలోచించవలసివున్నది. సంకుచితమైన వ్యక్తిగత దృష్టితోకాక పైకి రావాలనే ప్రగాఢమైన కాంక్షతో, ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించాలి.

"డిస్కవరీ ఆఫ్ ఇండియా" అనే గ్రంథం రచించేముందు నేను చిరకాలం భారతదేశ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసికోడానికి అన్వేషణ సాగించాను. కేవలం కుతూహలంతో నేనీ అన్వేషణ సాగించలేదు. అనేక విధములైన కార్యకలాపాలలో నేను మునిగి వుండడమే దీనికికారణం. కేవలం ఆలోచిస్తూ, ఆ ఆలోచనకుఅనుగుణంగా వ్యవహరించకపోతే అది కేవలం నిరర్థకమౌతుంది. ఆలోచనలేకుండా వ్యవహరిస్తే అవివేక మౌతుంది. అందువల్లమేధాశక్తిని కార్యదీక్షతో మేళవింపచెయ్యాలి. ఒక్కొక్కప్పుడు అణచుకోలేని ప్రేరణవల్లఆలోచన లేకుండానే ప్రవర్తిస్తా మనుకోండి అట్టి సందర్భాలలో తప్ప, తక్కిన వేళల ఈ మేళవింపు జరిగితే మనకు సుఖమున్నది.

"భారతదేశమే ప్రపంచంలోకల్లా మహనీయదేశమని, భారతీయులే మానవకోటిలో ఉత్తమోత్తములని భావించే ప్రమాదంలో మాత్రం మన యువజనులు పడకూడదు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కూడా యిట్టి అవివేకానికే పాల్పడుతున్నాయి. ప్రతి వ్యక్తి తన దేశాన్ని అభిమానించుకోడం సహజమే. కాని ప్రతి దేశంలోను, ప్రతి దేశ ప్రజలలోను ప్రశంసనీయ లక్షణా లనేకం వున్నాయి. ప్రతి దేశం ఎన్నో విజయాలను సాధించింది.

"ఇదేవ్యక్తులకు కూడా వర్తిస్తుంది. ఏవ్యక్తి పరిపూర్ణుడు కాడు. అలాగే ఏవ్యక్తి పూర్తిగా దుష్టుడు కాడు. ప్రతి వ్యక్తికీ కొన్ని దోషాల్యాలు, మంచి లక్షణాలు కూడా వుంటూనే వుంటాయి. మనలోను, యితరులలోను కూడా మంచిని పెంపొందించుకోడానికి యత్నించాలి.

"సుశిక్షితులైన వారిదే భవిష్యత్తు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రమబద్ధమైన దేశంలో రాజకీయ నాయకులకు కూడా తావుండకపోవచ్చు. కాని, సుశిక్షిత వ్యక్తులకు మాత్రం చాలా అవకాశ ముంటాయి."

ఆధునిక విజ్ఞానాన్ని ఆధారంగా చేసికొని, భారతదేశం అభివృద్ధి పొందవలసిన ఆవశ్యకతను నిరూపించిన పిమ్మట, విద్యార్థులు పఠనాసక్తిని అలవరచుకోవాలని ఉద్బోధించి, పండిట్ నెహ్రూ తన ప్రసంగం ముగించారు. "జై హింద్" అని ఆయన అనగానే విద్యార్థులు సుదీర్ఘంగా హర్షధ్వానాలు చేశారు.

తన ప్రసంగ ధోరణిపై నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—ఎక్కడో ఎత్తుకొని ఎక్కడికో వెళ్తున్నట్లు అప్పుడప్పుడు తాను ఎందుకు ప్రసంగిస్తాడో ప్రధాని పండిట్ నెహ్రూ నేడు వివరించారు.

అంతర్విశ్వ విద్యాలయ యువజనోత్సవాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తూ ఇలా అన్నారు:—

"ఎక్కడో ఎత్తుకొని, ఎక్కడికో వెళ్తున్నట్లు ప్రసంగిస్తున్నందుకు విచారిస్తున్నాను. ఆ విధంగా మీ అంతర్యాన్ని గ్రహించడానికి మాత్రమేనేను నేర్పుగా ప్రయత్నిస్తున్నాను." (హర్షధ్వానాలు).

గుంటూరు పట్టణమునుండి, ప్రత్యేక శీర్షికలతో ప్రముఖుల వ్యాసావళితో అతిత్వరలో వెలువడనున్న

జనత

స్వతంత్ర రాజకీయ వారపత్రిక

ప్రముఖ శీర్షికలు

కర్నూలు, హైదరాబాదు, మదరాసు, న్యూఢిల్లీ లేఖలు; ఆంధ్రరాష్ట్ర వార్తలు; భారత రాజకీయాలు; ప్రపంచ సమస్యలు; జనవాణి; చిత్రవాణి; శాస్త్ర విజ్ఞానము; వాణిజ్యము; మహిళా మండలి; సాహిత్యగోష్ఠి; కథానిక; హైకోర్టు తీర్పులు; ప్రముఖుల ప్రసంగాలు; ఆకాశవాణి, క్రీడారంగం; ధరలు

క్రౌన్ ½ సైజు; 16 పేజీలు;

వెల: 2 అణాలు.

సంవత్సరం చందా రు. 6-0-0

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతములలో, సమర్థులైన ఏజెంట్లు కావాలి.

ఏజెన్సీషరతులకు, తదితరవివరములకు:

Secretary
M/s. Krishna Publications Ltd.,
Grand Trunk Road North,
Guntur-1.

ఉబ్బసం తెమడ

మొదటిరోజే పలచబడును

మెండకో (MENDACO) వాడి చూడండి, రొమ్ము పడిశముయొక్క గాని, ఉబ్బసంయొక్క గాని, దగులు, తుమ్ములు, ఊపిరాడకపోవుట మున్నగునవి ఇంక ఒక్క పగలుగాని, రాత్రిగాని మీ నిద్రను చెరిపి మీ సత్తువను హరింపనీయవద్దు. ఈ గొప్ప ఔషధము చాలవేళ్ళ మందు కాదు ఇంజక్షను కాదు, పుక్కిలింత గాదు. ఇది రక్తములో ప్రవేశించి, ఊపిరితిత్తులు, రొమ్ము, నాళములను చేరును. మొదటి రోజునుండే మూడు విధాలుగా పనిచేయును. ఊపిరాడకుండ చేసే శ్లేష్మము పలచనపరుచును. అందువల్ల బాగా వూపిరి సాడి నిద్రపట్టును. దగ్గు, తుమ్ములు మొదలైనవాటిని తగ్గించును. వెంటనే ... మెండకో (MENDACO) నేడే తీసుకొనండి.

ప్రాచీన, అర్వాచీన ధర్మాల సమన్వయం

నవసమాజ నిర్మాణానికి అవసరమని ఆచార్య వినోబాభావే హితవు

ఖిమునిపట్నం, అక్టోబర్ 23—

చిరకాలంనుంచి ధర్మభూమిగా వర్ధిల్లిన భారతావనిపై నేడు పరమాణుశక్తియుగ ప్రభావం ప్రసరిస్తున్నదని, ఈ ప్రాచీనార్వాచీన ధర్మ ప్రవంతులకు వైరుధ్యమున్నదని భావించక రెంటిని సమన్వయ పరచి నవసమాజ నిర్మాణానికి కృషి చెయ్యడమే మనకర్తవ్యమని ఆచార్య వినోబా భావే విజయనగరంలో జరిగిన ప్రార్థన సభలో ప్రబోధించారు.

ఉభయ ధర్మాలను సమన్వయం చేయగల శక్తిని మనం పొందవలసి వున్నదని ఆచార్య భావే చెప్పారు.

ఆయన తన ఉపన్యాసంలో యింకా ఇలా తెలియజేశారు:

"నేడు మానవకోటిని కలవరపరుస్తున్న సమస్యలకు యుద్ధం పరిష్కారం కాజాలదు. ఐక్యత, సమత్వం, అహింసా పద్ధతుల ద్వారానే సమస్యలు పరిష్కారం కాగలవు.

"ఇప్పుడు భారతదేశం స్వతంత్రమైనది. అహింసను కోరుకొనడానికిగాని, హింసను కోరుకొనడానికిగాని మనకు సంపూర్ణ స్వేచ్ఛ వుంది. హింసా విధానమే కావాలనుకునే పక్షంలో అమెరికా అడుగుజాడలలోనో, రష్యా అడుగు జాడలలోనో నడవడంమంచిది. అంటే, అమెరికా, రష్యా దేశాల తుపాకులకు మానవ కోటిని మనం బలి యివ్వడమన్న మాట.

"హింసా విధానానికి పూర్తిగా స్వస్తి చెబితేనే గాని లోకంలో శాంతి స్థాపన కాదు. హింసా ప్రవృత్తిని జీవితం అన్ని రంగాల నుంచీ పూర్తిగా స్వస్తి చెప్పాలి. మానవునిలో ధార్మిక ప్రవృత్తిని వృద్ధి చెయ్యడానికి హింసా పద్ధతిని పరిత్యజించాలి. హింసా విధానాన్ని విడనాడకుండా శాంతి సాధన అసంభవం.

"నేడు అంతర్జాతీయ రంగంలో ఇండియా ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ సందేశం శిరసావహింపబడుతున్న దంటే అందుకు కారణం ఆయనకు 36 కోట్ల భారతీయులు ఆయనకు అండగా వుండడమే.

"కులభేదాలు, ఆర్థిక అసమానత్వం నేడు మనం ఎదుర్కొనవలసిన ముఖ్యమైన సమస్యలు. ఈ అనర్థాలను రూపుమాపడానికి ప్రజాప్రతినిధులు దీక్ష వహించాలి. వారు యిందుకు పూనుకొనకపోతే ఇతర విధాల ఈ సమస్యలు పరిష్కారం కాగల సమయం త్వరలోనే రాగలదు.

"చరిత్ర నుంచి మనం ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిది. నేను కాలినడకను గ్రామగ్రామానికి తిరుగుతున్నది కొన్ని యకరాల భూదానం సేకరించడానికేకాదు. అంతకంటె ముఖ్యమైన లక్ష్యం మరొకటి వున్నది. భారతీయ సభ్యత యందుగల గంభీర శక్తులను వెలికితీసి, వాటిని నేడు మానవకోటిని ఎదుర్కొంటున్న ఆర్థిక, సాంఘిక సమస్యలను పరిష్కరించడానికి వినియోగించడమే నా ముఖ్య లక్ష్యం. క్లిష్టాతిక్లిష్టమైన ప్రస్తుత సమయంలో అది అత్యంతముఖ్యం."

సభలో మొదటి నుంచి చివరి వరకు అందరు నిశ్శబ్దంగా విన్నందుకు ఆచార్య భావే అభినందించారు.

విద్యార్థులు రాజకీయ ప్రభావాలకు వశులు కాక, సత్య దృష్టిని పరచుకొనవలసిందిగా హితవు చెప్పారు.

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారు

కర్నూలు, అక్టోబర్ 24—

స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి డాక్టర్ పి. బి. నాగేశ్వరరావుగారు అక్టోబర్ 28 వ తేదీని కోడుమూరు, దేవనకొండ, ఆస్పారి పంచాయతీలను సందర్శిస్తారు. ఆయన ఆదోని కూడా వెళ్ళి మునిసిపల్ చెయిర్మన్‌తోను, కౌన్సిలర్లతోను చర్చలు జరుపుతారు. అక్టోబర్ 29 వతేదీని ఆలూరు, ఎల్లర్తి పంచాయతీలను సందర్శించిన తర్వాత ఆయన సాయంత్రానికి తిరిగి కర్నూలు వస్తారు.

నేపాల్‌లో మిశ్రమ మంత్రివర్గ నిర్మాణం

మూడు పక్షాల సమ్మతి

ఖట్మండూ, అక్టోబర్ 25—మిశ్రమ మంత్రివర్గ నిర్మాణానికి నేపాల్‌రాజు మహేంద్ర సూచించిన పథకాన్ని నేపాల్ కాంగ్రెస్, నేపాల్ నేషనల్ కాంగ్రెస్, ప్రజాపరిషత్తుల నాయకులు నేటి రాత్రి ఆమోదించారు.

నేపాల్‌రాజు, శ్రీ బి. పి. కోయిరాలా (నేపాలీ కాంగ్రెస్), శ్రీ డి ఆర్. రిగ్మి (నేపాలీ నేషనల్ కాంగ్రెస్), శ్రీ టంకప్రసాద్ (ప్రజాపరిషత్తు) జరిపిన సమావేశంలో ఈ ఒడంబడిక కుదిరింది. తాము సంపూర్ణ సహకారం నెరపగలమని వీరందరు రాజుకు హామీ యిచ్చారు.

ఈ మూడు పక్షాల తరపున కూడా ఒక్కొక్క దానికి యిద్దరు ప్రతినిధుల చొప్పున మంత్రివర్గంలో నియమించబడుతారు. ఇద్దరో నలుగురో స్వతంత్రులుగా కూడా మంత్రివర్గంలోకి ఆహ్వానించబడతారు.

ప్రధాని అంటూ ఎవరూ వుండరు. మంత్రివర్గానికి రాజు స్వయంగా అధ్యక్షత వహిస్తాడు.

నవంబర్ ఆరవ తేదీన రాజు ఇండియాకు బయలుదేరి వెళ్ళే ముందే మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దాంతో ఆరు నెలలుగా సాగుతున్న రాజు పాలన సమాప్తమౌతుంది.

నేపాల్ రాజు సొంత ఖర్చుల తగ్గింపు

ఖట్మండూ, అక్టోబర్ 25—నేపాల్ రాజు మహేంద్ర తన సొంత ఖర్చులకింద తీసికొంటున్న మొత్తాన్ని నూటికి అయిదు వంతుల చొప్పున తగ్గించుకొన్నట్లు తెలిసింది.

ఇటీవల ప్రభుత్వోద్యోగుల జీతాలను మహేంద్ర రాజు నూటికి అయిదు వంతుల చొప్పున తగ్గించినప్పుడే తన సొంత ఖర్చులను కూడా తగ్గించుకొన్నాడట.

వయోజన విద్యా గ్రంథాలు

మూడవ పోటీ ఏర్పాటు

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ వయోజన విద్యార్థులకు ఉత్తమ గ్రంథాల విషయంలో నిర్వహిస్తున్న మూడవ పోటీకి గ్రంథాలను, వ్రాత ప్రతులను పంపవలసినదిగా కోరుతూ నిన్న ఒక పత్రికా ప్రకటన చేసింది.

ఆ గ్రంథాలు, వ్రాత ప్రతులు, ఏ విషయంపైనైనా, ఏ భారతీయ భాషలోనైనా రచించబడి వుండవచ్చు. అయితే, అవి వయోజన విద్యార్థులకు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలలోవుపయోగపడేటట్లుగా వుండాలి. అవిక్రౌన్ ఆక్టేవో సైజులో 48 పుటలకు మించక, సులభమైన శైలిలో రచించబడి, తగిన బొమ్మలు, వివరణలు కలిగివుండాలి.

ఆ గ్రంథాలు, వ్రాత ప్రతులు పోటీకి పంపడానికి ఆఖరు తేదీ 1956 ఏప్రిల్ 30.

గ్రామీణ పరిశ్రమలు

కార్వే విచారణ సంఘం సూచనలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22—

ప్రొఫెసర్ డి. జి. కార్వే అధ్యక్షుడుగా భారత ప్రభుత్వంచే నియమించబడిన గ్రామ పరిశ్రమల విచారణ సంఘం గత వారం తన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

"సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ వృద్ధిచెందకపోవడమే వాంఛనీయం" అన్న అభిప్రాయాన్ని కార్వే కమిటీ నివేదిక నిరాకరించింది.

ఆధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టడంవల్ల పరిశ్రమలలో నిరుద్యోగం ఏర్పడే ప్రత్యేక సందర్భాలలో మాత్రమే అట్టి పరిశ్రమల కట్టుబాటును కార్వే సంఘం సూచించినట్లు పేర్కొనబడింది.

దేశంలో పరంపరగా వస్తున్న పరిశ్రమలలో నిరుద్యోగం ఏర్పడే పక్షంలో ఆధునిక సాంకేతిక విధానావలంబనను కట్టుబాటు చేయడం అవసరమేనని కమిటీలోని సభ్యులు అయిదుగురు కూడా ఏకాభిప్రాయులై ఉన్నారు. అయినా, చేనేత పరిశ్రమ సందర్భంలో పై సూత్రాన్ని అన్వయింపజేసే విషయమై మాత్రం సభ్యులలో అభిప్రాయభేదం ఏర్పడింది.

మిల్లు బట్టల ఉత్పత్తి సాలుకు 500 కోట్ల గజాలకు పరిమితం చేయని పక్షంలోనూ, మరమగ్గాలకు కొత్తగా లైసెన్సులు ఇచ్చేట్లయితేనూ బట్టల ఉత్పత్తి అవసరాన్ని మించుతుందనీ, చేనేత పనివారిలో నిరుద్యోగం ఏర్పడగలదనీ ప్రొఫెసర్ కార్వే, ప్రొఫెసర్ గాడ్గిల్, శ్రీ వి. ఎల్. మెహతాగార్ల అభిప్రాయమట.

అధికార సభ్యులైన శ్రీ పి. గోవిందన్ నాయర్, వి. నంజప్పగారలు మాత్రం అందుకు వ్యతిరేకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ, మిల్లుబట్టల ఉత్పత్తిని మరొక 50 కోట్ల గజాలకు పెంచడం, 25 000 చేమగ్గాలను మరమగ్గాలుగా మార్చివేయడం అవసరమనీ, అందువల్ల చేనేత వారి శ్రామికులలో నిరుద్యోగం ఏర్పడదనీ సూచించారు.

కార్వే సంఘం నివేదిక ప్రస్తుతం కార్వే కమిటీ పరిశీలనలో వున్నది. ఈ నివేదిక అంచనాలలో గల తేడాను, దానిపై ప్లానింగ్ కమిషన్ నిర్ణయాన్నిబట్టి నిరుడు వెలువడిన నిత్యానంద కనుంగో కమిటీ నివేదికపై కూడా నిర్ణయం చేయవలసి వుంటుంది. కార్వే కమిటీలోని ఇద్దరు అధికార సభ్యులవలె కనుంగో కమిటీ కూడా రాగల 5 సంవత్సరాలలో 25,000 చేమగ్గాలను మరమగ్గాలుగా మార్చాలని సూచించారు.

పరంపరగా వచ్చే పరిశ్రమలలో నిరుద్యోగ పరిస్థితులు ఏర్పడకుండా చూడడం, పని చాలని పరిస్థితిని తొలగించడం గూర్చి కార్వే కమిటీ నివేదిక స్పష్టమైన సూచనలు చేసింది. గ్రామాలలో పరంపరగా కొన్ని పరిశ్రమలను ఆశ్రయించుకొని వుండి, ప్రస్తుతం చాలినంత పనిలేక కష్టపడేవారికి వారి వారి పరిశ్రమలలోనే సహాయం అమలుజేయడం సహేతుకమని కార్వేసంఘం సూచించింది.

సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి సంబంధించిన భావి కార్యక్రమంలో వికేంద్రీకరణకు అనుకూలంగా దానిని అమలువరచుకొనడం అవసరమని కమిటీ సిఫార్సు చేసింది. ఒక పరిమితిని దాటి నగరాలు పెరగడాన్ని అరికట్టాలనికూడా కమిటీ సూచించింది. పెద్ద నగరాలలోనే పరిశ్రమలన్నీ కేంద్రీకరించబడడంవల్ల విద్యుచ్ఛక్తి విషయంలో, రవాణా రాకపోకల విషయంలో కొత్తగా వచ్చే సదుపాయాలేవీ లేకపోవడమేకాక, పరిశ్రమలపై ఆధారపడి జీవించే ప్రజాసమూహాలు తగుమైన వసతులు లేకుండా జీవించవలసిన పరిస్థితులేర్పడగలవని కమిటీ అభిప్రాయపడింది.

భారతదేశపు ఆర్థిక విధానానికి వికేంద్రీకరణ, సహకార విధానాలు ప్రాతిపదికలుగా వుండినప్పటికీ దానిలో పురోగమనం సాధించాలంటే గ్రామాలకు విద్యుచ్ఛక్తిని వ్యాపింపజేయడం అవసరమని కార్వేసంఘం సూచించింది.

నేపాల్‌కు సమితిలో సభ్యత్వ సమస్య

రష్యా మద్దతును పొందడానికి ప్రయత్నం

ఖట్మండూ, అక్టోబర్ 24—మిత్రరాజ్య సమితిలో సభ్యత్వం పొందడానికి నేపాల్ చేస్తున్న ప్రయత్నాలపై సోవియట్ రష్యా అభిప్రాయాన్ని తెలుసుకోడానికి క్రిందటి వారంలో గట్టి ప్రయత్నం జరిగింది. సమితిలో సభ్యత్వ సాధనకు నేపాల్ న్యూఢిల్లీ, లండన్‌లలో ఇదివరకు నుంచీ తన రాయబారి కార్యాలయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.

సమితిలో సభ్యత్వానికై నేపాల్ పెట్టుకొన్న దరఖాస్తుపై వీటోను ప్రయోగించబోనని సోవియట్ యూనియన్ వద్దనుంచి హామీని పొందడానికి బ్రిటన్‌లోని సోవియట్ రాయబారి కార్యాలయాన్ని కదిపి చూడవలసిందిగా లండన్‌లోని నేపాల్ రాయబారి శ్రీ దామన్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా ఆదేశించబడ్డాడు.

తాను పేర్కొన్న దేశాలన్నింటికి సభ్యత్వమివ్వడానికి అంగీకరించకపోతే పాశ్చాత్య రాజ్యాలు సూచించిన దేశాలకు సభ్యత్వం రాకుండా వీటోను ప్రయోగిస్తానని రష్యా గనక పట్టుపట్టకుండా వుంటే నేపాల్, సింహళం, బాండుంగ్ మహాసభలో పాల్గొన్న ఇతర ఏషియన్, ఆఫ్రికన్ దేశాలకు ఈసారి సమితిలో సభ్యత్వం లభించగల అవకాశాలు పూర్తిగాకలవనీ, ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు సమితిలో సభ్యత్వానికై పెట్టుకున్న దరఖాస్తులపై వీటోను ప్రయోగించబోనని రష్యా వాటికి హామీల నిచ్చిందనీ విశ్వసనీయ రాజకీయ వర్గాలద్వారా తెలుస్తున్నది.

పైగా, ఈ యేడు నేపాల్ సమితిలో సభ్యత్వంగల దేశాలవలెనే నేడు మిత్రరాజ్యసమితి అవతరణ దశను వార్షికోత్సవాన్ని హృదయపూర్వకంగా జరుపుతున్నది కూడా.

విజయవాడ, అక్టోబర్ 24—నిన్న రాత్రి ఇక్కడ కృష్ణా జిల్లా సోషలిస్టు పార్టీ అడ్‌హాక్ కమిటీ శ్రీ జి. వి. ఎల్. నరసింహారావుగారి అధ్యక్షతను సమావేశమై నవంబర్ 26, 27 తేదీలలో విజయవాడలో రాష్ట్ర సోషలిస్టు పార్టీ ప్రథమ మహాసభను జరిపాలని ఆహ్వానించడానికి నిశ్చయించింది.

ఈ సందర్భంలో శ్రీ ఎస్. వి. ఆర్. జి. నరసింహారావుగారు అధ్యక్షుడుగా, శ్రీ జి. రాజారావుగారు కార్యదర్శిగా ఆహ్వాన సంఘం కూడా ఏర్పాటు చేయబడింది.

కోస్తా వాణిజ్యనౌకల రవాణా ఛార్జీలు

నూటికి అయిదు వంతుల చొప్పున హెచ్చించడానికి ఢిల్లీ అనుమతి

బొంబాయి, అక్టోబర్ 25—

ఇండియా కోస్తా వెంబడి తీసికొనిపోయే సరుకులపై రవాణా ఛార్జీని అక్టోబర్ 15 వ తేదీ నుంచి నూటికి అయిదు వంతుల చొప్పున హెచ్చించడానికి భారతీయ నౌకా వాణిజ్య సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు నేడిక్కడ అతి విశ్వసనీయంగా తెలియవచ్చింది.

ఈ రవాణా ఛార్జీలను నూటికి పదివంతుల వరకు హెచ్చించాలని కొన్నాళ్ల కిందట జరిగిన కోస్తా వాణిజ్య నౌకల యజమానుల సమావేశం సూచించింది. వీరి తరపున ఒక ప్రతినిధివర్గం ఇండియా రవాణా శాఖ మంత్రిని కూడా కలిసికొని కిందటిసారి 1950 లో మాత్రమే రవాణా రేట్ల హెచ్చింపు జరిగిందని, అప్పటి నుంచి నిర్వాహణ వ్యయం చాలా పెరిగిపోయిందని తెలియజేసింది.

నూటికి అయిదు వంతుల కంటె రవాణా ఛార్జీలను హెచ్చించడానికి వీలులేదని రవాణా శాఖా మంత్రి ఈ ప్రతినిధి వర్గానికి తెలియజేశారట. ఈ ప్రతినిధివర్గం గత వారమే బొంబాయికి తిరిగివచ్చింది.

కోస్తా వాణిజ్య నౌకల యజమానుల సమావేశం నేడు తిరిగి జరిగినప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించడానికి నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, సమావేశపు కార్యాలయం నుంచి మాత్రం అధికారరీత్యా ఎట్టి ప్రకటన జరుగలేదు.

భూములపై సమష్టియాజమాన్యం

అవసరమని శ్రీ జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయం

భోపాల్, అక్టోబర్ 25—మొత్తం దేశంలో భూములపై సమష్టి యాజమాన్యం వుండదగునని శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నేడు సూచించారు.

భూముల పంపకంలో కాక, భూములపై సమష్టి యాజమాన్యం కొనసాగినప్పుడే వ్యవసాయ సమస్య పరిష్కారం కాగలదని ఆయన అన్నారు.

సమష్టి యాజమాన్యమంటే భూములపై వ్యక్తులకు కాక, మొత్తం గ్రామానికి యాజమాన్యం వుండడమని తన అభిప్రాయమైనట్లు ఆయన వివరించారు.

భూదానోద్యమ సందర్భంలో పర్యటన చేసే నిమిత్తం ఆయన యిక్కడకు వచ్చారు. భూములపై సమష్టి యాజమాన్యం ప్రవేశపెడితే అది బ్రహ్మాండమైన వ్యవసాయ విప్లవం కాగలదని, ఆ పద్ధతిని మన దేశంలో క్షేమంగా అనుసరించవచ్చునని శ్రీ జయప్రకాశ్ వచించారు.

"కమ్యూనిటీ ప్రాజెక్టులను గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని ప్రశ్నించగా, అది బాగా ఆలోచించి రూపొందించిన పథకం కాదని, దానివల్ల దేశానికి ఎక్కువ చిక్కులు కలుగవచ్చునని గ్రామాభ్యుదయానికిగాంధేయ పద్ధతి ఒక్కటే శరణ్యమని ఆయన సమాధాన మిచ్చారు.

రాజస్థాన్ మంత్రి రాజీనామా

జైపూర్, అక్టోబర్ 25—రాజస్థాన్ పబ్లిక్ వర్క్సు శాఖ మంత్రి కుంభారామ్ ఆర్య రాజీనామా నేడు ఆమోదించబడినట్లు తెలిసింది.

ఆయనపై ఇటీవల కాంగ్రెసు అధ్యక్షుడు ధేబర్‌కు, ఇండియా ప్రభుత్వం హోం శాఖ మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్‌కు కొందరు ఆరోపణలు చేశారని, ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాలని నిర్ణయించబడిందని తెలుస్తున్నది.

మెర్కేరా, అక్టోబరు 24—ఫజల్ ఆలీ కమిషన్ కూర్గు విషయంలో చేసిన సిఫారసులను ఆ రాష్ట్ర శాసన సభ్యులు కొందరు బలపరుస్తున్నారనే వార్తలను ఖండిస్తూ కూర్గు అసెంబ్లీ స్పీకరు శ్రీ బి. ఎస్. కుశలప్ప నేడొక ప్రకటన చేశారు.

రాబట్, మొరాకో, అక్టోబర్ 23—మొరాకోలోని రిఫ్ పర్వతాలలో దాగివున్నట్లు అనుమానించబడుతున్న విప్లవకారులను ఏరిపారవెయ్యడం నిమిత్తం ఫ్రెంచి దళాలు నేడు ఆ పర్వతాలలోని లోయలపై ముట్టడులు జరిపినవి.

చేపలు పట్టడానికి హార్బరుల నిర్మాణం

కేంద్ర ప్రభుత్వ పథకం

న్యూఢిల్లీ, అక్టోబర్ 23—సముద్రంలో చేపలు పట్టడానికి ముమ్ముందు యంత్ర సహాయంగల పడవలను ఉపయోగించడం వాడుకలోకి రాగలదు కాబట్టి సముద్రతీరం పొడుగునా చేపలు పట్టే హార్బరులను నిర్మాణం చేయడానికి భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. యంత్రసహాయంతో నడపబడే పడవలకు అవసరమైన వసతులన్నీ ఈ హార్బరులలో ఉండగలవు. ఈ విషయమై తగు పరిశీలనలు చెయ్యడానికి ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఇద్దరు ప్రవీణులను ఇండియాకు పంపింది. ప్రస్తుతం వారిరువురు సౌరాష్ట్రంలో వున్నారు. త్వరలో వారు బొంబాయి, మద్రాసు రాష్ట్రాలను సందర్శిస్తారు. పై రాష్ట్రాలతో పాటు ఆంధ్ర, తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రాలు కూడా తమ సముద్రతీరాలలో చేపలు పట్టే హార్బరుల నిర్మాణానికి అనుకూలమైన కేంద్రాలను వృద్ధి చెయ్యడానికి స్కీములను తయారు చేసినవి.

బొంబాయి, సౌరాష్ట్రాలలో యంత్రసహాయంగల చేపలు పట్టే పడవలు ప్రస్తుతం వాడుకలో వున్నవి.

రేడియో

(అక్టోబర్ 28, శుక్రవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు—చూడబోవుట: రేడియో స్టేషను చూడటము; సంగీత పాఠము; 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె వా); 2-0 మద్రాసు బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు — మన పొరుగు దేశము: చైనా, చైనా చరిత్రలో ప్రధాన ఘట్టములు—ప్రసంగం; హిందీపాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు — మీ ఆటవస్తువులు; కొండపల్లి బొమ్మలు—ప్రసంగం; పాటకథ: పేదవాడు, చీమలు—చూడబోవుట: తంతికార్యాలయము—రూపకం; సాయంత్రం: 5-30 నాదస్వరం; 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామసుల కార్యక్రమం — సుభాషితములు, సిలాటిరేవు (స్త్రీలకు); మా బావ లొచ్చారు; పాట; ముచ్చటలు—కళామయ స్వగృహం: గృహారామము; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం—రంగుల రాట్నం; 7-30 సావిత్రిబాయ్: చరిత్రాత్మక రూపకము—రచన: ఏడిద కామేశ్వరరావు; 7-45 మద్రాస్ వలె: 9-0 (ఆం. వా); 9-15 వాద్యబృందము; 9-30 (రి); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 నాదస్వరం (తిరుచ్చినుండి రిలే); మధ్యాహ్నం: 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 తంగం అయ్యాదురై (గా); 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 శిర్కాళి వి. ఆర్. సుబ్రహ్మణ్యం; 7-0 (స్టూ. రి); 7-30 (రి); 9-0 (స్టూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు: 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 కె. ఎస్. వెంకటరామయ్య (వ), వి. త్యాగరాజన్ (వ); పాలఘాట్ టి. ఎస్. మణి అయ్యర్ (మృ); 9-0 (ఆం. వా); 9-30 లలితగీతావళి: టి.వి.

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

రత్నం — ఎ. ఐ. ఆర్. వాద్యగోష్ఠి సహా; 9-50 (స్టూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 రామ మల్లయ్య ఓరుగంటి (నా); 7.45 షొవానా చటోపాధ్యాయ (భ): 8.0 (ఆం. హిం. వా): 8-30 ఎ. ఎస్. గోస్వామి: ఖయాల్ దేశ్‌కర్ (తీన్‌తాళ్); 8.45 షొవానా చటోపాధ్యాయ: గీత్, భజన్; మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 మహిళా సమాజం—బాహ్యప్రపంచము: వార్తాసమీక్ష; ఎదిగేబిడ్డ: ఆటలు, వ్యాయామము—ప్రసంగం; కొత్త కాపురము: అత్తగారు — సీరియల్ నాటిక—స్త్రీల పాటలు: ఎమ్. కనకదుర్గాంబ; 1-45 (రి): 1-50 (తె. వా): సాయంత్రం: 5-30 ఎ. ఎస్. గోస్వామి: ఖయాల్ ఛాయానాట్ (తీన్‌తాళ్); 5-45 జి. లక్ష్మయ్య: తబ్లా; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-గీతావళి; ఎమ్. కనకదుర్గాంబ; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-వ్యవసాయ, పశు ఆరోగ్య విషయములపై — శ్రోతల ఉత్తరాలకు జవాబులు; వార్తలు, అభిప్రాయాలు, బజారు ధరలు, వాతావరణం: 8-0 పండుగ వేడుక—సంగీత నాటిక; 8-30 ఎస్. ఎల్. ఎస్. శాస్త్రి (వ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 (స్టూ. రి); 9-45 షొవానా చటోపాధ్యాయ; గీత్; 9-55 జి. లక్ష్మయ్య: తబ్లా; 10-05 ఎ. ఎస్. గోస్వామి: ఖయాల్ దర్బారీకన్నడా (తిల్‌వాడా); 10-30 ప్రసార సమాప్తి.



సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

వెంకటకృష్ణా రాయపురం పంచాయతీ, కాకినాడ తాలూకా

2-11-55వ తేదీ సాయంత్రం 3 గంటలకు మా పంచాయతీ యేరియాలో చేయవలసిన ఎస్టిమేట్లు దాఖలా యీ దిగువ పనులకు సీలు టెండర్లు పంచాయతీ ప్రెసిడెంటుగారి పేర దాఖలు చేసుకొనవచ్చును. ఇతర వివరములు మా పంచాయతీ ఆఫీసులో తెలుసుకొనవలెను.

పని వివరం

1వ వార్డు మెయిన్‌రోడ్డు సోలింగురాయితో రిపేర్లు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రూ. 393-0-0.
దరావతు మొత్తం రూ. 20-0-0.

2. డిటోరోడ్డు దక్షిణపు సైడ్డునుండి సోలింగు రాయితో రిపేర్లు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రూ. 436-0-0.
దరావతు మొత్తం రూ. 25-0-0.

గొల్లపల్లి బుల్లి సత్తిరాజు,
ప్రెసిడెంటు.
వెంకటకృష్ణా రాయపురం, 22-10-55.

పిఠాపురం పంచాయతీకి ఈ దిగువ నుదహరించిన పనులకు దిగువ సంతకము చేసినవారిచే 31-10-55 వ తేదీని 4 గంటలవరకు సీలు టెండర్లు తీసుకొనబడును. పనులు చేయువారు క్రింద పుదహరించిన దరావత్తులు చెల్లించి టెండర్లు పెట్టవలెను. టెండరు షరతులు ఆఫీసులో తెలిసికొనవచ్చును.

పనిపేరు

1. 2వ వార్డులో పశువులసంత రోడ్డుకు ఆస్ఫాల్టిక్ కాంక్రీటు సర్ ఫేసురోడ్డు వేయుటకు
ఎస్టిమేటు రూ. 2,700/-
దరావత్తు రూ. 135/-

2. 4వ వార్డులో పశువులసంత రోడ్డు ఆస్ఫాల్టిక్ కాంక్రీటు సర్ ఫేస్‌రోడ్డు వేయుటకు
ఎస్టిమేటు రూ. 2,700/-
దరావత్తు రూ. 135/-

3. 6వ వార్డులో పశువులసంత రోడ్డు ఆస్ఫాల్టిక్ కాంక్రీటు సర్ ఫేస్‌రోడ్డు వేయుటకు
ఎస్టిమేటు రూ. 2,700/-
దరావత్తు రూ. 135/-

4. చిన్నమాంబ పార్కులో కీలుగు ఘాము కట్టుటకు ఎస్టిమేటు రూ. 8,300/-
దరావత్తు రూ. 415/-

అల్లూరి లక్ష్మీపతిరాజు,
కార్యనిర్వాహకాధికారి,
పిఠాపురం పంచాయతీ.

ఈ దిగువ కనుపరచిన పనులు చేయగోరువారు సీలువేసిన టెండర్లు 2-11-55 తేదీ సాయంత్రము 4 గంటలలోపల యీ క్రింద సంతకము చేసినవారికి అందునట్లు పంపు. వివరములు యీ ఆఫీసుకు వ్రాసి తెలుసుకొనవచ్చును.

1. పెద్దబావి ప్లాటుఫారము రిపేరి
ఎస్టిమేటు మొత్తం రూ. 100/-
కట్టవలసిన డిపాజిట్టు రూ. 5/-

2. చినబావి ప్లాటుఫారము రిపేరి
ఎస్టిమేటు మొత్తం రూ. 400/-
కట్టవలసిన డిపాజిట్టు రూ. 20/-

3. మస్కిలో స్ప్రెయర్ సప్లయి చేయుటకు
కట్టవలసిన డిపాజిట్టు రూ. 20/-

4. టేకు బీరువా 4'-0×1'-6×6'-6 ఎత్తు నాలుగు అరలు, ఒకవైపు అద్దములతో అమర్చిన తలుపులు, క్రింద రెండు డ్రాయర్లు, తలుపులకు, డ్రాయర్లకు తాళములువేయు అరేంజిమెంట్లు తాళములతో సహా సప్లయి చేయుటకు
కట్టవలసిన డిపాజిట్టు రూ. 20/-

5. టేబిలు 3'-0×2'-0×2'-6 ఎత్తుగల రెండు డ్రాయర్లు లాక్కు లాకింగ్ అరేంజిమెంట్సుతోసహా, టేకుది.
కట్టవలసిన డిపాజిట్టు రూ. 5/-

(సం.) ఎస్. మహమద్ ఆలీ సాహెబ్,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
యాడికి పంచాయతీ, (అనంతపురం జిల్లా).

పంకాల అమ్మకం

ఐ. ఇ. డబ్ల్యుయు., జి. ఇ. సి., క్రాంప్టన్, ఉషా, ఓరియంట్, ఫోనిక్సు, కాసెల్స్ పంకాలు హోవర్ద దొరుకును: ఆంధ్ర ఎలెక్ట్రిక్ కంపెనీ, 115-ఏ, బైనాబజార్, మద్రాసు ఫోన్: 55315.

టెండర్లు

ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు
నం. ఏఓ6-6104/55

ఫార్మసీ డిపార్టుమెంటులో రీయిన్‌ఫోర్సుడు సిమెంటు కాంక్రీట్ బంగిల ట్యాంక్ టాపింగుతో రెండు లేబొరేటరీ టేబిల్సు ఏర్పాటుచేయడానికి సీలువేసిన టెండర్లు 10-11-55 గురువారం సా. 4 గం. ల వరకు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుగారిచే తీసుకొనబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషన్లు వాటి ఖరీదు క్రింద రు. 6/-లు చెల్లించి దరఖాస్తు మీద రిజిస్ట్రారునుండి తెప్పించుకోవచ్చును.

డిప్యూటీ రిజిస్ట్రారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు
నం. ఏ ఏ4-7763-55

వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ యందు ప్లాంటులకు (గ్రీన్ హౌస్) పెద్ద నిర్మించే నిమిత్తం సీలువేసిన టెండర్లు 7-11-55 సోమవారం సా. 4 గం॥ల వరకు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుగారిచే తీసుకొనబడును. షెడ్యూల్సు, స్పెసిఫికేషన్లు వాటి ఖరీదు క్రింద రు 6/-లు చెల్లించి, దరఖాస్తు మీద రిజిస్ట్రారునుండి తెప్పించుకోవచ్చును.

డిప్యూటీ రిజిస్ట్రారు.

గోవా విషయంలో ఇండియాకు చైనా సమర్థన

మకోవానుంచి కూడా పోర్చుగీసువారు వైదొలగాలని చౌ ఎన్-లై హెచ్చరిక

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 25— చైనాను ఆనుకొని వున్న పోర్చుగీసు స్థావరం మకోవాను తిరిగి ఇచ్చివేయవలసిందని కోరే హక్కు చైనాకు కలదని పెకింగ్ రేడియో నేడు ప్రకటించింది.

"మకోవా చైనా భూభాగం లోనిది. పోర్చుగీసు వలసవాదులనుంచి మకోవా తిరిగి రావాలని కోరే హక్కు చైనా ప్రజలకు కలదు" అని పెకింగ్ రేడియో ఇంగ్లీషులో చేసిన ప్రకటనలో పేర్కొన్నది.

గోవాపై ఇండియా విధానాన్ని చైనీస్ ప్రధాని మిస్టర్ చౌ ఎన్-లై బలపరచినాడనీ, మకోవాలో పోర్చుగీసువారి విజయ 400వ వార్షికోత్సవం పెద్ద పెట్టున జరుపవలదని కూడా ఆయన అభ్యర్థించినాడనీ మకోవాలోని అతి విశ్వసనీయమైన వర్గాల ద్వారా తెలియవచ్చింది.

ఈ ఉత్సవాలు చైనా పౌరులను, మకోవా, హాంగ్‌కాంగ్‌లలోని చైనీయులను చాలా అసంతృప్తి పరచగలవని మిస్టర్ చౌ ఎన్-లై ఈ మాసారంభంలో పెకింగ్‌లోని బ్రిటిష్ ఛార్జిడి ఎఫైర్స్ మిస్టర్ కాన్‌టిసీల్, హాంగ్‌కాంగ్ గవర్నర్ సర్ అలెగ్జాండర్ గ్రాంథమ్‌లకు తెలియపరిచినాడట.

ఈ విషయాన్ని మిస్టర్ ఓనీల్ (బ్రిటిష్ విదేశాంగ శాఖకు తెలియపరచగా, వారా సమాచారాన్ని పోర్చుగీసు ప్రభుత్వానికి చేరవేసినట్లు కూడా అతి విశ్వసనీయమైన వర్గాల ద్వారా తెలుస్తున్నది.

ఉత్సవాల రద్దు

లిస్బన్ నుంచి వర్తమానం రాగానే మకోవా గవర్నర్ మిస్టర్ జె. ఎమ్. ఎస్పార్టీరో మకోవాలో ఉత్సవాలు రద్దు చేసినాడట. వార్షికోత్సవం నాడు ప్రభుత్వం సెలవు ప్రకటించడానికి మాత్రం మిస్టర్ చౌ ఎన్-లై అంగీకరించినట్లు తెలుస్తున్నది.

గోవా విషయమై ఇండియా విధానాన్ని చైనా బలపరుస్తున్నదని మిస్టర్ ఓనీల్, సర్ అలెగ్జాండర్‌లకు చెప్పినట్లు కూడా తెలుస్తున్నది.

తూర్పు ఆఫ్రికా గోవనుల హెచ్చరిక

గోవానుంచి పోర్చుగీసువారు వైదొలగవలెనని

నైరోబీ, అక్టోబర్ 25—తూర్పు ఆఫ్రికాలో నివసిస్తున్న గోవన్ జాతీయవాదులు మొన్న ఇక్కడ సభ జరిపి పోర్చుగీసువారు గోవానుంచి వైదొలగవలెనని హెచ్చరిస్తూ తీర్మానించారు. గోవా ప్రజలకు ప్రభుత్వాధికారాలన్నింటిని అప్పగించవలసిందిగా కూడా వారు అందులో కోరారు.

తూర్పు ఆఫ్రికా గోవన్ జాతీయసంఘం ఆధ్వర్యాన ఈ సభ జరిగింది.

హోమ్ అభిప్రాయం

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—గోవా సమస్యను పరిష్కరించుకోవలసింది ఇండియా, పోర్చుగల్‌లే ననీ, ఈ వివాదం శాంతియుతంగా పరిష్కరించబడవలెనని బ్రిటన్ కాంక్షిస్తున్నదనీ బ్రిటిష్ ప్రభుత్వంలో కామన్‌వెల్తు వ్యవహారాలశాఖా మంత్రి లార్డ్ హోమ్ నేడిక్కడ ఒక గోష్ఠిలో తెలియజేశాడు.

ఉత్తర అట్లాంటిక్ వ్యవస్థ రాజ్యాలు పోర్చుగల్‌కు కొన్ని విధులు నిర్వహించవలసి వున్నమాట నిజమేననీ, అయితే, అవి సంప్రతింపులకు మాత్రం సంబంధించినవనీ ఆయన అన్నాడు. గోవాకు ఉత్తర అట్లాంటిక్ రక్షణ ఒడంబడికను వర్తింపజెయ్యడం దాని (ఒడంబడిక) అధికారాలను మించి వ్యవహరించడమే కాగలదని ఆయన విశదం చేశాడు.

రాజారామ్ పాటిల్‌కు పదేండ్ల కఠినశిక్ష

గోవాలో సత్యాగ్రహం జరిపిన భారతీయుడు

సావంత్‌వాడి, అక్టోబర్ 25—గత జూన్ మాసారంభంలో గోవాలో సత్యాగ్రహం జరిపిన ఒక భారతీయ దళం నాయకుడు శ్రీ రాజారామ్ పాటిల్‌కు (మహారాష్ట్ర కమ్యూనిస్టు నాయకుడు) అక్టోబర్ 21వ తేదీన పదేండ్ల కఠిన శిక్ష, 2,500 రూపాయల జరిమానా విధించబడినట్లు గోవా రేడియో ప్రకటన ద్వారా తెలుస్తున్నది.

ఒక భారతీయ వర్తకునికి నాలుగు సంవత్సరాల ఖైదుశిక్ష విధించబడింది. ముగ్గురు గోవనులు కూడా కారాగారవాస శిక్షకు గురి అయినట్లు తెలుస్తున్నది.

గోవాలో పోలీసు దళం పెంపు

సైనిక బలం తగ్గించబడుతుందట

బాండా, అక్టోబర్ 25—గోవాలో తమ సైనికబలం తగ్గించి, పోలీసు, రక్షణ దళాలను వృద్ధిచెయ్యడానికి పోర్చుగీసు ప్రభుత్వం నిర్ణయించింది.

గత వారంలో 750 మంది సి. ఐ. డి.లు లిస్బన్ నుంచి ఓడలో బయలుదేరినట్లు తెలుస్తున్నది.

మాక్మిలన్‌తో కున్హా చర్చలు

పారిస్, అక్టోబర్ 25—పోర్చుగీసు విదేశాంగ మంత్రి డాక్టర్ పాలో కున్హా, గోవాపై ఇండియా, పోర్చుగల్‌లకు ఏర్పడిన వివాదం గురించి బ్రిటిష్ విదేశాంగమంత్రి మిస్టర్ హెరాల్డ్ మాక్మిలన్‌తో నేడు చర్చించాడు.

గోవాకు పాకిస్తాన్ బర్మాబియ్యం సరఫరా చెయ్యడం లేదట

కరాచీ, అక్టోబర్ 25—పాకిస్తాన్ గోవాకు నిర్విఘ్నంగా బియ్యం సరఫరా చెయ్యడం నిమిత్తం బర్మానుంచి బియ్యం ఖరీదు చేసినట్లుగా వెలువడిన వార్తలు నిజంకావని పాకిస్తాన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

గోవాలో కరెన్సీ, కలప కొరత

బెల్గాం, అక్టోబర్ 25—గోవాలో కలప లభ్యం కానందువల్ల ఆరు కోట్ల రూపాయల వ్యయంపై బారకాసులను, భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమానికి విఘాతం కలిగినట్లు గోవన్ నేషనల్ కాంగ్రెస్‌కు వార్త చేరింది.

ఇంతవరకు గోవాకు ఇండియానుంచి కలప దిగుమతి అయ్యేది.

గోవాలో ఇండియా కరెన్సీ కూడా పూర్తిగా దొరకడంలేదు. గతవారం సినకోనాపద్ద అరెస్టు చేయబడిన ఒక జాలరివద్ద 1,75,000 రూపాయల ఇండియన్ కరెన్సీ పట్టుబడిందట. అయితే, పంజిమ్‌లోని ఉన్నతాధికారుల వద్దనుంచి వచ్చిన ఉత్తరువులను పురస్కరించుకొని, ఆ డబ్బును అతనికి తిరిగి ఇచ్చివేసినట్లు తెలుస్తున్నది.

కాశ్మీర్ ప్లెబిసైట్

అదను వచ్చిందని గజ్నఫర్ ఆలీ ప్రకటన

షిల్లాంగ్, అక్టోబర్ 24—ఇండియాలోని పాకిస్తాన్ రాయబారి రాజా గజ్నఫర్ ఆలీఖాన్ నేడిక్కడ మాట్లాడుతూ కాశ్మీర్‌లో స్వేచ్ఛగా ప్లెబిసైట్ జరగాలని హెచ్చరిస్తూ ప్లెబిసైట్‌కు వప్పుకోడానికి ఇండియాకు ఇది తగిన అదనన్నాడు.

పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ స్వేచ్ఛగా ప్లెబిసైట్ జరిగిననాడు కాశ్మీర్ ఇండియాకు దక్కదని పాకిస్తాన్ ప్రజలు విశ్వసిస్తున్నారన్నాడు.

కాశ్మీర్ ప్రజల నిర్ణయాన్ని పాకిస్తాన్ ఔదార్యంతో ఆమోదించగలదని, ఇండియా కూడా అలాగే వ్యవహరించాలని, కాశ్మీర్ వంటి కొద్ది భూభాగం పోయినంత మాత్రాన ఇండియాకు సంభవించే నష్టం వుండదని అన్నాడు.

పండిట్ నెహ్రూ కిమక కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోతే, ఇంకెవ్వరూ ఆ సమస్యను పరిష్కరించలేరని, కాశ్మీర్ సమస్య పరిష్కారమైతేనే తప్ప ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య స్నేహం దృఢతరం కాజాలదని కూడా అన్నాడు.

గోవాపట్ల పాకిస్తాన్ వైఖరిని వివరిస్తూ గోవాలోనే కాక ప్రపంచంలో ఎక్కడైనా సరే వలస రాజ్య విధానాన్ని పాకిస్తాన్ ప్రతిఘటిస్తున్నదన్నాడు. అయితే, పోర్చుగల్‌తో గల రాజకీయ సంబంధాలను పాకిస్తాన్ తెగతెంపులు చేసుకొనజాలదని అన్నాడు. అయినా ఈ సంగతి పాకిస్తాన్ ప్రజలు అంతగా పట్టించుకోజాలరని, కాశ్మీర్ సమస్య పాకిస్తానీలకు సంతృప్తికరంగా పరిష్కారం కానిదే గోవా సమస్యపై భారత ప్రజలను పాకిస్తానీలు బలపరచలేదని కూడా అన్నాడు.

కాశ్మీర్‌లోని పత్రికలు

విచారణ సంఘం నియామకం

శ్రీనగర్, అక్టోబర్ 26—కాశ్మీర్‌లోని పత్రికల వ్యవహారాలను ప్రెస్ కమిషన్ సిఫారసుల దృష్ట్యా పరిశీలించేందుకుగాను స్థానిక పత్రికా సంపాదకులు పదిమంది గల ఒక కమిటీని జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వం నియమించింది.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ చట్టంలో లోపం వున్నట్టు కనుగొనబడినందున ఎన్నికలు కొంతకాలం దాకా వాయిదా పడవచ్చు.

సరిహద్దు సైనిక దళాలకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘన్ సైనికుల సంచలనం విశేషంగా కలదన్న కారణంపై కరాచీ చర్య

కరాచీ, అక్టోబర్ 25— పాక్—ఆఫ్ఘన్ సరిహద్దులోని తన సైనిక దళాలకు అప్రమత్తులై వుండవలసిందిగా నేడు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త ఉత్తరువులను పంపించింది.

సరిహద్దుకు ఆవల ఆఫ్ఘన్‌ల సైనిక దళాలు నడుస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వేగులవారు నివేదించినట్లుగా పాకిస్తాన్ అధికార వర్గాలవారు విన్ననే వెల్లడించారు.

సరిహద్దుకు ఆవల ఆఫ్ఘన్ ప్రాంతంలో సరిహద్దు జాతుల వారి సంచలనం విశేషంగా వుండడంచేతనే తన సైనిక దళాలను పాకిస్తాన్ హెచ్చరించవలసి వచ్చిందని అధికార వర్గాలవారు అంటున్నారు. దురాక్రమణ జరిగితే, పాకిస్తాన్ ప్రతీకార చర్యను తీసుకొనగలదని కూడా ఆ ప్రతినిధి అన్నాడు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు విషమించడం, కరాచీలోని తన రాయబారిని ఆఫ్ఘనిస్తాన్ పిలిపించుకొనడం పాఠకులకు విదితమే. పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రంలో పక్తూన్ ప్రాంతాలను ఆ ప్రాంతంవారి అభిప్రాయాన్ని తెలుసుకొనకుండానే చేర్చినందుకు నిరసనగా కరాచీలోని రాయబారిని ఆఫ్ఘనిస్తాన్ పిలిపించుకున్న సంగతి కూడా విదితమే.

పశ్చిమ పాకిస్తాన్ ప్రతిఘటనోద్యమం

పీర్‌సాహెబ్ ప్రకటన

ఢాకా, అక్టోబర్ 25—"పశుబలం"తో రుద్దబడిన పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణను ప్రతిఘటించడానికై దేశమంతటా ప్రజాస్వామ్య పద్ధతులపై ఉద్యమం ప్రారంభించబడగలదని సరిహద్దు రాష్ట్రం అవామీ లీగ్ నాయకుడు మంకీషరీఫ్ పీర్ నేడు ఇక్కడ ప్రకటించాడు.

ఈసారి జరిగే ఎన్నికలకు ఈ సమస్యయే ప్రాతిపదిక కాగలదని వివరిస్తూ "బలవంతంగా రుద్దబడిన" ఏకీకరణకు వ్యతిరేకంగా ప్రజలు వోటు వేయడం ఖాయమని ఆయన పేర్కొన్నాడు.

"ప్రజాస్వామ్య పరిరక్షకుల"ను కలుసుకొనడానికి సరిహద్దు రాష్ట్రంనుంచి సరాసరి ఇక్కడికి వచ్చిన పీర్‌సాహెబ్ అవామీ లీగ్ అధ్యక్షుడు సుహ్రావర్దితో కలిసి నేటి ఉదయం ఇక్కడినుంచి లాహోర్ వెళ్లాడు.

తమ ఢాకా వచ్చిన పని విజయవంతంగా పూర్తయిందని, తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజాస్వామిక శక్తులు పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణను ప్రతిఘటించడానికి తనకు హామీ నిచ్చినవనికూడా ఆయన అన్నాడు.

అవామీ లీగ్ అధికారానికి వచ్చినప్పుడు పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ చట్టాన్ని పునః పరిశీలించి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించడానికి సమ్మతిస్తూ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని హర్షించాడు.

తూర్పు బెంగాల్‌కు న్యాయంగా సంక్రమించవలసిన దానిని, అది పొందకుండా చేయడమే పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ అంతర్యమన్నాడు.

సంయుక్త నియోజక వర్గాలు

ఢాకా, అక్టోబర్ 24—తూర్పు పాకిస్తాన్ అవామీ లీగ్ కౌన్సిల్ విన్నటి సమావేశంలో ఒక తీర్మానం చేస్తూ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య సంరక్షణల దృష్ట్యా సంయుక్త నియోజక వర్గాలను ఆమోదించవలసిందిగా రాజ్యాంగ నిర్మాణ సభను కోరింది.

700 మంది సభ్యులు పాల్గొన్న ఈ కౌన్సిల్ సమావేశం ఇంతవరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఏఏ దేశాలతోనైతే సైనిక ఒడంబడికలు చేసుకున్నదో ఆ ఒడంబడిక లన్నింటిని వెంటనే కేంద్ర శాసన సభ ఆమోదానికి ప్రతిపాదించాలని, అది ఆమోదించని వాటిని రద్దుచేయాలని కూడా తీర్మానించింది.

పాకిస్తాన్ సర్వస్వాతంత్ర్యాన్ని కించపరచగలట్టి ఒడంబడికలను గాని, పాకిస్తాన్‌ను యుద్ధరంగంలోకి ఈడ్వగలట్టి ఒడంబడికలను గాని చేసుకొనరాదని కూడా ఈ తీర్మానంలో హెచ్చరించబడింది.

తనకు గల "పశుబలం"తో పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేశంమీద రుద్దిందని పేర్కొని, అవామీ లీగ్ అధికారానికి వచ్చినపుడు ఈ చట్టాన్ని పునఃపరిశీలించి ప్రజాభిప్రాయం ఎలా వుంటే అలా వ్యవహరించగలదని ఒక తీర్మానంలో పేర్కొనబడింది.

నిన్న జరిగిన బహిరంగసభలో సుహ్రావర్ది మాట్లాడుతూ పౌరు లందరికీ సమానాధికారాలు, హక్కులు వుండాలని, ఈ లక్ష్య సాధనకు సమష్టి నియోజకవర్గాలను అవామీ లీగ్ కోరుతున్నదని అన్నాడు.

"ఝనక్ ఝనక్ పాయల్ బాజె"

మద్రాసు గవర్నర్ సందర్శన

మద్రాసు, అక్టోబర్ 24—నిర్మాతలు, మిడ్‌లాండ్ టాకీస్‌వారు ఆహ్వానించిన మీదట మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ రాజకమల్‌వారి కొత్త చిత్రం "ఝనక్ ఝనక్ పాయల్ బాజె" చిత్రం 23వ తేదీ సాయంత్రం 6-15 గంటల ప్రదర్శనను చూశారు.

ప్రపంచంలో ఉద్రిక్తత తగ్గించడానికి సమితి చేసిన కృషి—ప్రధాని నెహ్రూ ప్రశంస

న్యూఢిల్లీ, అక్టోబర్ 25— ఈ ఏడు ప్రపంచ పరిస్థితులు మెరుగైనవని, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితి తగ్గినట్టు స్పష్టంగా కనబడుతున్నదని ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ వక్కాణించారు.

ప్రపంచంలో ఉద్రిక్తత తగ్గడానికి మిత్రరాజ్యసమితి చేస్తున్న కృషి అనల్పమని కూడా ఆయన ప్రశంసించారు.

మిత్రరాజ్యసమితి దినోత్సవ సందర్భంలో ఇండియాలోని మిత్రరాజ్యసమితి విద్యార్థి సంఘంవారు యేర్పాటుచేసిన విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఇలా అన్నారు:

"గడచిన పదేళ్లలోను రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. ఒకటి మిత్రరాజ్యసమితి స్థాపన; రెండు హిరోషిమాపై యాటంబాంబుల ప్రయోగం. ఈ రెంటికీ కూడా పరస్పర సంబంధం వున్నది. ఒకటి ప్రపంచాన్ని కాపాడడానికి తీసికొన్న చర్య; మరొకటి ధ్వంసం చేయడానికి తీసుకొన్న చర్య. వీటిలో ఏది ఫలప్రదమౌతుందనేది ప్రశ్న. ప్రపంచంలో సంఘర్షణలు అంతమొందించి, వివిధ దేశాలు సాధ్యమైనంతవరకు శాంతియుతంగా మనగలిగేటట్లు చెయ్యడానికి మిత్రరాజ్యసమితి స్థాపించబడింది."

ప్రెసిడెంట్ ప్రసాద్ వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—ప్రపంచ వాతావరణం చాలా చక్కబడిందని, ఉద్రిక్త పరిస్థితి కూడా చాలావరకు తగ్గిపోతున్న చిహ్నాలు కనబడుతున్నవని ప్రెసిడెంట్ ప్రసాద్ మిత్రరాజ్యసమితి దినోత్సవ సందర్భంలో నేటి రాత్రి చేసిన బ్రాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

ఆయన యింకా యిలా అన్నారు:

"వెనుకటి వార్షికోత్సవాలలో వలెనే ఈతూరి కూడా మిత్రరాజ్యసమితి దినోత్సవ సందర్భంలో మీకు సందేశ మివ్వగలుగుతున్నందుకు హర్షిస్తున్నాను. ఏటా ఈ ఉత్సవాన్ని జరపడంలో కొంత ప్రాముఖ్య మున్నది. ఈ ఉత్సవం సార్థకం కావాలంటే దానిని గ్రహించాలి. కేవలం జరిగిపోయిన దానిని స్మరించుకోడమే గాక మిత్రరాజ్యసమితి స్థాపనను ప్రేరేపించిన ఆదర్శాలను గురించికూడా యోచించుకొంటూ వుండాలి."

ప్రెసిడెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి సోమవారంనాడు బీహార్‌లోని సివాన్ వచ్చి, అక్కడి నుంచి స్వగ్రామమైన జిరాదేకి వెళ్ళాడు. దసరాకు స్వగ్రామంలోనే ఆయన వున్నాడు.

ఈజిప్టు, సౌదీ అరేబియాల మధ్య కూడా పరస్పర రక్షణ ఒడంబడిక — రెండురోజులలో ప్రకటన

కయిరో, అక్టోబర్ 25— పరస్పరంగా ఒక రక్షణ ఒడంబడికను చేసుకొనడానికి ఈజిప్టు, సౌదీ అరేబియాలు నేడు అంగీకరించాయని కయిరో రేడియో ప్రకటించింది.

ఈ ఒడంబడిక విషయమై వచ్చే రెండు రోజులలోను ప్రకటన జరగవచ్చునని ఇక్కడి రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

ఈ వారారంభంలో సిరియా, ఈజిప్టుల మధ్య జరిగినట్టిదే ఈ ఒడంబడిక కూడా. ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్‌కు, సౌదీ అరేబియా సింహాసనానికి వారసుడు, ప్రధాని అయిన అమీర్ ఫైజాల్‌కు మధ్య నేడు జరిగిన సమావేశంలోనే ఇది రూపొందింది.

బాగ్దాద్ ఒడంబడికలో ఇరాక్ చేరిన పిదప ఆరబ్ రక్షణ ఒడంబడిక విషయమై జరిగిన చర్చలలో పాల్గొనడం ద్వారా పొరుగు రాజ్యమైన ఇరాక్, లెబనాన్‌లను నవాబ్ చెయ్యడానికి సిరియన్ ప్రభుత్వం తటపటాయించడంతో దాని సాఫల్యానికి ప్రతిబంధకం కలిగింది. ఆ ఒడంబడిక స్థానంలోనే యిప్పుడు ఈ పరస్పర రక్షణ ఒడంబడికలు రూపొందుతున్నాయి.

ఆరబ్ రాజ్యాలు తమలో ఎవరిపై దురాక్రమణ జరిపినా సైనికంగా సహకరించుకొంటూ చర్య తీసుకొనడానికి ఈ ఒడంబడికలు అవకాశమిస్తాయి.

ఒడంబడికలు చేసుకొన్న రాజ్యాలకు ఈజిప్టు తన ఫ్యాక్టరీలలోనే ఉత్పత్తి అయిన తేలిక ఆయుధాలను సమకూర్చుతూ, తాను తెప్పించుకొంటున్న దేశాల నుంచే భారీ ఆయుధాలను పొందే ఏర్పాట్లు చేసి తోడ్పడుతుంది.

చెకొస్లోవాకియా నుంచి ఈజిప్టుకు ఆయుధాలు అందడం విషయంలో ప్రభుత్వ వర్గాలవారు పూర్తిగా మౌనం వహిస్తున్నప్పటికీ నాలుగు రష్యన్ నౌకలు ఈజిప్టుకు వచ్చినవనీ, మొదటి నౌక గత శనివారం రాగా, మూడు నౌకలు ఆ మరునాడు వచ్చినవనీ విశ్వసనీయ వర్గాలవారు అన్నారు.

ఒడంబడికల పట్ల నాజర్ హర్షం

కయిరో, అక్టోబర్ 23—ఇప్పుడు ఆరబ్ రాజ్యాల మధ్య జరుగుతున్న పరస్పర రక్షణ ఒడంబడికలు వాటి సమైక్యతకు ముఖ్య సాధనం కాగలవని ఈజిప్టు ప్రధాని నేడు అన్నాడు.

పాలస్తీనా, ఉత్తరాఫ్రికాల విషయంలో గాని, ఆయుధాల సేకరణకు జరుగుతున్న విషయంలో గాని మిత్రరాజ్యసమితి తగు చర్యలు తీసుకొనలేకపోయిందని ఈజిప్టు ప్రధాని కర్నల్ నాజర్ సమితి ప్రణాళిక దశమ వార్షిక దినం సందర్భంగా విమర్శించాడుకూడా.

ఈజిప్టు, సిరియాలమధ్య, సిరియా, లెబనాన్‌లమధ్య జరిగివున్న ఈ ఒడంబడికల పరంగా ఒడంబడిక చేసుకొన్న రాజ్యాల బలాలు సంయుక్త యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుని క్రిందనే తమ సాయుధ బలాలను అట్టిపెట్టి ఒకరిపై దాడి జరిగితే మిగిలిన వారిపైన కూడా దాడి జరిగినట్టే భావించి చర్య తీసుకోవలసి వుంటుంది.

ఇండియా-ఇండోనేసియా సొసైటీ స్థాపన

బొంబాయి, అక్టోబర్ 25—ఇండియా, ఇండోనేసియాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సంబంధ బాంధవ్యాలను పెంపొందింపజేయడానికి ఇక్కడ ఇండియా-ఇండోనేసియా సొసైటీ స్థాపించబడింది.

ఈ సొసైటీకి మిస్టర్ ఎస్. ఎఫ్. బి. త్యాబ్జీ అధ్యక్షుడు. బొంబాయి గవర్నర్, బొంబాయిలోని ఇండోనేసియన్ కాన్సల్ పోషకులు.

ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఇనుమడింపజేయడానికి ఈ సొసైటీ ఒక ఉపసంఘాన్ని నెలకొల్పుతున్నది.

టొరెంటోలోని అనిటెబీపవర్, పేపర్ కంపెనీ నవంబరు ఒకటవ తేదీ నుంచి టన్నుకు అయిదు డాలర్ల చొప్పున న్యూస్‌ప్రింట్ ధరను పెంచి వేసింది.

ప్రకటన

ఆల్విన్ స్టీల్ ఫర్నిచరుకు గుంటూరు జిల్లాకు
యునైటెడ్ కమ్మర్షియల్ ఏజన్సీస్
స్టేషన్ రోడ్డు, గుంటూరు
మా అధికారం పొందిన డీలర్లు.
డిస్ట్రిబ్యూటర్లు:
అడిసన్ అండ్ కో లిమిటెడ్,
మౌంట్‌రోడ్డు :: మద్రాసు-2.

దక్షిణ రైల్వే

టెండరు నోటీసు

డిపార్టుమెంటుగా నిర్వహింపబడుతున్న శాకాహార ఫలహార శాలలకు దిగువ ఆయిటములు సప్లయిచేసే నిమిత్తం నిర్ణీత ఫారములో విడివిడిగా సీలువేసిన టెండర్లు మద్రాసు-3 పార్కుటౌన్, దక్షిణ రైల్వే, (కాటరింగ్ బ్రాంచి) చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు గారిచే కోరబడుతున్నవి.

వరుస నం.	వరుకు పేరు	దిగువచోట శాకాహార ఫలహార శాలకు	కంట్రాక్టు కాల పరిమితి
1.	బొగ్గు	బెజవాడ, ఒంగోలు, గుంటూరు, కడప, సామల్‌కోట, గూడూరు, గుంటకల్	1-12-55 నుంచి 6 నెలలు
2.	కట్టెలు	ఈరోడ్, విల్లుపురం, చెంగల్పట్టు	1-12-55 నుంచి 6 నెలలు

నోటు: (బొగ్గుకుగాని, కట్టెలకుగాని ఒక్కొక్క ఫలహార శాలకు ప్రత్యేకంగా టెండరు ఫారం కొనుక్కోవలెను.)

2. ఒక్కొక్క టెండరు ఫారముకు రు. 5/- (అయిదు రూపాయలు) మాత్రం స్వయంగా గాని, మణిఆర్డరుద్వారా గాని చీఫ్ కాషియర్, దక్షిణ రైల్వే, పార్కుటవున్, మద్రాసు 3-కు చెల్లించి ఈ ఆఫీసునుండి టెండరు ఫారములు కొనుక్కోవచ్చును.

3. టెండరు ఫారములు ఒకరిని మరియొకరికి బదిలీ చేసుకోగూడదు. వాటి ఖరీదు వాపసు చేయబడదు. 4-11-55 సాయంత్రం 3 గం॥లు తరువాత టెండరు ఫారములు అమ్మబడవు. ఒక్కొక్క టెండరుకు ప్రత్యేకంగా టెండరు ఫారములు కొనుక్కోవలెను.

4. ధరావతు సొమ్ము చెల్లించడానికి, టెండర్లు దాఖలు చేయడానికి తుది గడువు దిగువ వివరింపబడ్డాయి:

వరుస నం.	కంట్రాక్టు అయిటం	ఒక్కొక్క టెండరుకు ధరావతు సొమ్ము	చీఫ్ కాషియరుకు సా. 3 గం. లోపల ధరావతు సొమ్ము చెల్లించ వలసిన కడపటి తేది	సా. 3గం. లోపల టెండర్లు దాఖలు చేయవలసిన కడపటి తేది
1.	బొగ్గు	రు. 200/-	8-11-1955	10-11-1955
2.	కట్టెలు	రు. 200/-	8-11-1955	10-11-1955

నోటు: (ఒక్కొక్క టెండరుకు రు. 200/- ధరావతు సొమ్ము చెల్లించవలెను.)

5. లోగడ కంట్రాక్టులకు సంబంధించి రైల్వే అడ్మినిస్ట్రేషన్‌నుంచి రావలసిన సెక్యూరిటీ డిపాజిట్లు, ఇతర మొత్తములు మొదలైనవి ఈ టెండర్లకు ధరావతు సొమ్ము క్రింద ఏ సందర్భములోను జమకట్టుకోబడవు.

6. టెండర్లతో నిర్ణీత ఫారములో ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు జతపరచవలెను. మిగిలిన వివరములకు టెండరు ఫారములో తెలిపిన షరతులు నిబంధనలు చూచుకోవచ్చును.

మద్రాసు-3, 21-10-55 — చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు

అనేక విధాలుగా ఉపయోగపడే బీరువా

ఈ ఆల్విన్ బీరువా ఎన్ని విధాలుగా వాడుకొనవలెనో మీరే ఊహించుకొనవచ్చును: మేము చెప్పగలిగిందల్లా, అది బహుళ ప్రయోజనకారి అనీ, దృఢమైనదనీ, కీటకములకు అలవికానిదనీ అందంగా తయారు చేయబడిందనీ అని మాత్రమే. అరలతోను, పార్టిషనులతోను, తాళంతోను, గ్లాసు రెక్కలతోను గూడ సప్లయి చేయబడును.

★ సైజు 78"×36"×19" సరుకొనదగిన నాలుగు అరలతో ఖరీదు రు. 185/- లు.





ALLWYN UTILITY CABINETS

దాలి జాగ్రత్తగా తయారుచేయబడిన కారణంవల్ల స్టేషనరీ రికార్డులకు, ఫైల్సుకు, పుస్తకాలకు, పనిముట్లకు, రంగులకు, గుడ్డలకు, నారలకు అన్నిరకముల్లైన సామానులకు ఈ బీరువాలు ఆదర్శమైనవి. పనిముట్లను ఉపయోగించే అవసరం లేకుండ, అరలు 2 అంగుళాల ఎడములో సర్దుబాటు చేసుకోవచ్చును. ఈ విధంగా దీనిలో చోటు ఎక్కువగా దొరుకుతుంది.

HYDERABAD
ALLWYN
METAL WORKS LTD

మద్రాస్, తిరువాన్కూర్-కొచ్చిన్ స్టేట్సుకు ఏజంట్లు:
అడిసన్ అండ్ కో లిమిటెడ్.
158, మౌంట్‌రోడ్డు, మద్రాసు-2.
అన్ని ముఖ్య నగరములలో డీలర్లు కలరు.

ఏజంట్లు: మైసూరు స్టేట్, కూర్గుకు అడిసన్ అండ్ కో లిమిటెడ్, సెయింట్ మార్క్సు రోడ్డు, బెంగుళూరు.

ఆస్తి అమ్మకము
నంద్యాలలో రైల్వేస్టేషను రోడ్డుమీద, రైల్వేస్టేషను స్కూల్సు వెనకైరాలకు అతి సమీపంగా, బొబ్ హౌసుంతో నెలకు రు. 120/-లు అద్దెవచ్చే మంచి బిల్డింగు అమ్మకానికి దొరకును. కావలసినవారు పో. బా. నం. 24, జి. పి. ఓ. మద్రాసు-1 అడ్రెసుకు వ్రాయవచ్చును.

స్మిత్ స్టానిస్ట్రీట్ వారి

చికెన్
చిక్కబట్టిన
ఎస్సెన్స్
జబ్బుతో చిక్కినవారు కోలుకోడానికి
PSST 8

తెల్ల వెండ్రుకలను పోగొట్టును
(గవర్నమెంటు రిజిస్టర్డు)
రంగులనుచూచి మోసపోవద్దు అది తాత్కాలికము. మా సువాసనగల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైనది. 60॥ సం॥ వయస్సు వరకు వెండ్రుకలను నల్లగా వుంచును. కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు. 3-8-0. 4 సీసాలు రు. 9-0-0. సగము నెరసి వుంటే ఒక సీసా 5-0-0 3 సీసాలు రు. 12/- పూర్తిగా నెరసివుంటే ఒక సీసా 7/-లు 3 సీసాలు రు. 18/-లు.
INDRA LABORATORIES,
(51) P.O. Rajdhanwar (H. Bagh)

అర్ధరాత్రి వింత అలికిడి

NCC 309

"కార్యసాధనకు స్వయంకృషి, పరస్పర సహకారం ముఖ్యం"

అల్లగడ్డ గ్రామంలో 'వేదనగర్'కు శంకుస్థాపన చేస్తూ గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది ప్రబోధం

చాగలమర్రి, అక్టోబర్, 21—

"మానవుడు చేసే ప్రతి సత్ప్రయత్నానికి భగవంతుని సహాయం లభించగలదు. స్వయంకృషితో పాటు పరస్పర సహాయం, సహకార కృషి కార్యసాధనకు అవసరం. ఈ విధంగా జరిగే కృషి దేశానికి, ప్రభుత్వానికి కూడా ఎంతో ఉపయోగకరం" అని గవర్నర్ శ్రీ చందూలాల్ మాధవలాల్ త్రివేది అళ్ళగడ్డ గ్రామంలో 'వేద నగర్' అనే ఆదర్శ గ్రామానికి శంకుస్థాపన చేస్తూ ప్రబోధించారు.

గవర్నర్ శ్రీ త్రివేదీ ఆళ్లగడ్డలో మల్లారెడ్డి వేదనగర్ శంకుస్థాపన చేసేందుకు కర్నూలు నుంచి నరాసరి ఆళ్లగడ్డకు 10-30 గంటలకు వచ్చారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ శ్రీ ధర్మరాజు, జిల్లా సూపరింటెండెంటు శ్రీ పి గోపాలరెడ్డిగార్లు కూడా వున్నారు.

స్థానిక బోర్డు హైస్కూలు విద్యార్థులు గవర్నర్‌కు సైనిక వందనం చేశారు.

తదుపరి జిల్లా కమ్యూనిటీ ప్రాజెక్టు ఆఫీసరు శ్రీ నారాయణ శెట్టిగారు మల్లారెడ్డి వేదనగర్ డైరెక్టర్లను, అధ్యక్ష, కార్యదర్శులను, భూదానం చేసిన శ్రీ జి. వెంగళరెడ్డి గారిని పరిచయం చేశారు. వారందరు గవర్నరుకు పూలమాలలు వేశారు.

అనంతరం శ్రీ త్రివేది మల్లారెడ్డి వేదనగర్‌కు శంకుస్థాపన హిందూ సంప్రదాయానుసారం చేశారు.

వారు సభావేదికపై ఆశీనులైన తర్వాత ప్రార్థనతో సభ ప్రారంభమైంది. తరువాత మల్లారెడ్డి వేదనగర్ సంఘం తరఫున శ్రీ త్రివేదిగారికి సన్మానపత్రం యివ్వబడినది. దానిలో యిలా తెలియజెయ్యబడింది:-

"మా నూతన ఆదర్శ గ్రామమునకు శంకుస్థాపనచేయు శుభ సందర్భమున మల్లారెడ్డి వేదనగర సహకార గ్రామ గృహనిర్మాణ సంఘ సభ్యులమగు మేము తమకు మనస్పూరిత గౌరవమైన స్వాగతం యిచ్చుచున్నాము. రాష్ట్రగవర్నర్ అయి విధి విరామము లేని మీరు మా ఆహ్వానము నంగీకరించినందుకు మేము ఎంతయు కృతజ్ఞులము.

"మీరు మా రాష్ట్రమునకు ప్రథమ గవర్నర్ అయి, బాల్యదశలో నున్న దానిని పితృ వాత్సల్యంతో పెంపొందింపజేయుట మా అందరి అదృష్టం. మరియు మీరు కె. సి. కెనాల్ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రణాళికలలో శ్రద్ధ వహించి తరచుగా మా అందరి అభివృద్ధిని గురించి విచారించుట మరీ అదృష్టం. మీరు ఈనాడు గ్రామస్థులైన మా మధ్య నుండి, ఒక గ్రామాభివృద్ధి ప్రణాళికకు దోహదం చేయుటచే మేము ఎల్లప్పుడు తమ సహాయమును, ఆశీస్సులను బడయవచ్చు ననుటను నిరూపించుచున్నది.

"సాముదాయక ప్రణాళికల అంతరార్థం ఈ ప్రాంతంలో స్థిరపడినదని తెలిసికొనుటకు మీకు సంతోషం కలిగించివుండును. ఇది దినదినం ప్రవర్ధిల్లుచున్నది. ప్రజలలో ఒక నూతన వికాసం కలిగి అంతరంగికంగా ఒక మానసిక విప్లవం జరిగినది. స్వశక్తిపై తాము నిలబడి ప్రభుత్వం ప్రవేశపెట్టు అభ్యుదయ ప్రణాళికలకు తాము సహకరించినట్లయిన స్వాతంత్ర్యఫలం తమకు అందునని తెలిసికొన్నారు. ఇందుకు పెద్ద చింతకుంట గ్రామంలోని ఒక రైతు సహకార పద్ధతులపైన ఒక ఆదర్శ గ్రామ నిర్మాణానికి విలువైన 38 ఎకరాల భూమిని దానంగా నొసంగుటకన్నా మేలైన దృష్టాంత మనవసరం. ఈ కార్యక్రమమునకు కమ్యూనిటీ ప్రాజెక్టువారు అన్నివిధముల సహాయంచేయ నిశ్చయించినారు. ఈనాడు మన దేశనాయకులును, ప్రధాన మంత్రియునగు శ్రీ జవాహర్‌లాల్ నెహ్రూగారి విధి విరామంలేని కృషి, శక్తిసామర్థ్యములచేత భారతదేశపు స్వరూపం మారుచున్నది. పంచవర్ష ప్రణాళికల వలన గ్రామసీమలలో నుండు కోటానుకోట్లు ప్రజల భావి భాగ్యోదయాలు స్థిరపడినవి.

"మా ఆదర్శగ్రామం కె. సి. కెనాల్ కమ్యూనిటీ ప్రాజెక్టు, సహకార డిపార్టుమెంట్ ఉద్యోగుల కృషివల్ల ఏర్పడినది. రెండుమాసముల క్రిందట తలచి తలపనిదిగానున్న ఈ ప్రణాళిక నేడు రూపొందినది. ఈ కార్యక్రమమును తన స్వంతదిగా భావించి రూపమునకు తెచ్చిన ఆంధ్రరాష్ట్ర దెవలప్‌మెంటు కమీషనర్ శ్రీ యస్. చక్రవర్తిగారికి మే మెంతయో కృతజ్ఞులం. ప్రాజెక్టు డిపార్టుమెంటువారు ఈ ప్రణాళిక జరుపుటకుగాను ఆర్థికంగా తమ ఆఫీసర్ల సహాయమునుచేసి దయవుంచినారు.

"ఈ గ్రామంలో రోడ్లు, బావులు, దొడ్లు, పాఠశాల భవనం, సాముదాయక కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మరియు నొక మార్కెట్టు నిర్మించుటకుగాను మాకు ఆర్థిక సహాయం కావలసివున్నది. ఈ గ్రామంలో నివసించబోవువారు ప్రభుత్వ ఋణ సహాయం లోనైనను ప్రథమంలో ఇండ్లు కట్టుకొనవలసివున్నది. అట్టి బాధ్యతతో అందరికీ కావలసిన సదుపాయములకొరకు కావలసిన విరాళములు ఇవ్వలేదు. కావున సర్వులకు కావలసిన సదుపాయములను కమ్యూనిటీ ప్రాజెక్టువారే కల్పించకోరుచున్నాము.

"ఈ గ్రామంలో 166 కుటుంబములకు ఆస్పదముండును. రు 750 లు మొదలు రు 6,000 లు అందు పైబడిన విలువగల్గి అన్ని తరగతులవారికి అందుబాటులో నున్న యిండ్లు నిర్మింపబడును. అప్పుడే 60 మంది సభ్యులు సహకార సంఘంలో చేరినారు. వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, చేతపనులవారు మొదలగువారు చేరినారు. ఈ గ్రామంలోనే కమ్యూనిటీ ప్రాజెక్టు క్లాసు ఆఫీసు, బాసు సిబ్బందికి కావలసిన యిండ్లు ఏర్పాటైనందులకు మే మెంతయు కృతజ్ఞులము. దీనికిగాను మేము అయిదు నూర ఎకరముల భూమిని దానంగా యిచ్చుటకు తీర్మానించినాము.

"విధి విరామంలేని మీరు ఈ సంతోష సమయమున మా మధ్య కొంతకాల ముండినందుకు మేము చాల కృతజ్ఞులము. మీ రాకను మేము ఎల్లకాలం భక్తి, ప్రేమలతో తలచుకొనెదము. మా యథాశక్తుల కృషిచేసి, ఈ గ్రామమును త్వరలో నిర్మించెదమని వాగ్దానం చేయుచున్నాము.

సన్మాన పత్రానికి శ్రీ త్రివేది సమాధానమిస్తూ ఇలా ప్రసంగించారు:

"ఈ రోజు మీ గ్రామానికి వచ్చి, మీ మధ్యలో వుండడం నాకెంతో సంతోషమైంది: ముఖ్యంగా నేను మీ గ్రామానికి రావడం ఎందుకంటే, "మల్లారెడ్డి వేదనగర్"కు శంకుస్థాపన చేసేందుకు, అందులో ఈనాడు క్షామ ప్రాంతం అనుపించుకుంటున్న రాయలసీమలో ఆదర్శ గ్రామం, కమ్యూనిటీ ప్రాజెక్టు సహకార సంఘాల ద్వారా ఆళ్ళగడ్డలో ఇప్పు కట్టిస్తున్నారంటే, ఎంతో మెచ్చుకోదగ్గ విషయం, దీనివల్ల మీ గ్రామం ఆంధ్రరాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శప్రాయం కాగలదనటంలో అతిశయోక్తిలేదు.

38 ఎకరాల భూమి విరాళం

"ముఖ్యంగా ఈ ఆదర్శ గ్రామ నిర్మాణానికి ఒక సాధారణ రైతు శ్రీ జి. వెంగళరెడ్డిగారు 38 ఎకరాలు భూదానం చేశారంటే రాయలసీమకే కాక యావదాంధ్ర దేశానికి వారు దారిచూపిన వారవుతారు. కేవలం భూదానం చేసినంత మాత్రాన దానసంతులుకాదు.

"నేను ఆంధ్ర దేశంలో చాలచోట్ల శంకుస్థాపన చేశాను, చూశానుకూడా, కాని. శంకుస్థాపన సమయంలో చూపిన శ్రద్ధ, భక్తి తర్వాత పని పూర్తి చేసేందుకు వారు చూపలేకపోతున్నారు. మీగ్రామంవారు అశ్రద్ధ చేయరని నాకు నమ్మకం వున్నది.

"నే నెక్కడికి వెళ్ళినా చాలమంది సన్మానపత్రంలో, వారి గ్రామాభివృద్ధిని గురించి చెప్పి ఏమేమో కావాలని కోరుతారు. కాని మీ సన్మానపత్రంలో అలాంటివేవీ లేక, ప్రభుత్వసహాయం ఎక్కువ అడగకుండా, కొన్ని సహాయాలు అడిగినందుకు. నే నెంతో అభినందిస్తున్నాను. అందులో సాముదాయక కేంద్రం, రోడ్లు, బావులు, పాఠశాలలు, నిర్మించమని కోరారు. కాని, మీ రడిగే ముందు ఈ చిన్న సామెతను మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. "మానవుడు ఏ మంచి పని చేయడానికి ప్రయత్నిస్తాడో దానికి దేవుడు కూడా సహాయపడగలడు.

"కాని, మీరు ఏ పనైనా చేయదలుచుకుంటే, ముఖ్యంగా మూడు సూత్రాలు జ్ఞప్తి వుంచుకోవాలి:—

"స్వయంకృషి, పరస్పర సహాయం, సహకారకృషి, కాబట్టి, ఈ సూత్రాలను ఎవరు అమలుపరిస్తే, వారు గ్రామానికి సేవజేయడమేగాక, అన్ని విధాల ప్రభుత్వానికి సహకారం చూపినవారవుతారు.

"ముఖ్యంగా మీకొక విషయం చెప్పేందుకు సంతోషపడుతున్నాను. మీ ఆదర్శ గ్రామానికి కమ్యూనిటీ ప్రాజెక్టుద్వారా రోడ్లకుగాను రు. 10 000 లు, మరుగుదొడ్లుకుగాను రు 1,500, పాఠశాలకు, రు. 4,500, బావులకు రు. 4,500 లు, సాముదాయ కేంద్రానికి రు. 1,500 లు-మొత్తం రు. 22,000 లు యివ్వబడుతున్నది. ఈ మొత్తాన్ని చూసి యితర గ్రామవాసులు గవర్నరు రావడంవల్ల డబ్బు యిచ్చారని అభిప్రాయపడరాదు. ఈ డబ్బు ఇంతకమునుపే కమ్యూనిటీ ప్రాజెక్టువారు నిర్ణయించారు. అందులో ప్రత్యేకంగా నన్ను అభినందించవలసిన దేమీ లేదు."

తర్వాత ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం చూపాలన్నారు.

గవర్నర్ ఉపన్యాసాన్ని శ్రీనివర్తి వెంకటసుబ్బయ్యగారు తెలుగులోనికి తర్జుమా చేశారు.

కమ్యూనిటీ ప్రాజెక్టువారు, నవజీవన మహిళా మండలివారు కలసి వినోదపు క్రీడలు జరిపారు. శ్రీ నారాయణశెట్టిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

దారిలో శిరువెళ్ళ తాలూకా రైతు కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ యల్. వి. సుబ్బారెడ్డిగారు, శ్రీ త్రివేదికి అభివృద్ధి ప్రణాళికలను గురించి మెమోరాండమును సమర్పించారు. తగుచర్య తీసుకుంటామని గవర్నర్ వాగ్దానం చేశారు.

ఆంధ్ర నాన్-గెజెటెడ్ ఉద్యోగుల సంఘం

కర్నూలు, అక్టోబర్ 21—ఆంధ్రరాష్ట్ర నాన్-గెజెటెడ్ ఉద్యోగుల సంఘానికి ఈ దిగువ పేర్కొన్నవారు కొత్త కార్యవరంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీ లింగేశ్వరరావు, పబ్లిక్ వర్క్సు శాఖ చీఫ్ ఇంజనీరు ఆఫీసు మేనేజర్ (అధ్యక్షుడు), శ్రీ కె. తాయారురావు, అసోసియేట్ ప్రెసిడెంట్, శ్రీ జె. బి. రాజారావు, రెవిన్యూశాఖ, గుడివాడ (ఉపాధ్యక్షుడు), శ్రీ ఎ. రామమోహనరావు, మిస్టర్ షేక్ సాహెబ్ (సభ్యులు).

ఈ సంఘ కార్యాలయం కర్నూలుకు మార్చబడింది.

ప్రసూతి కేంద్రాలకు లేడీ డాక్టర్ల కొరత

టెక్కలి సభలో మంత్రి నాగేశ్వరరావుగారి అభిభాషణ

టెక్కలి, అక్టోబర్ 20—"ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వమే ప్రప్రథమంగా పూనుకోవాలని ఆశించక, ప్రభుత్వ ధనసహాయానికై ఎదురుచూడక ప్రజలే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపక్రమించడం అభిలషణీయం. అయినా, మీరు (టెక్కలి పంచాయతీ బోర్డు) కోరిన 50 వేల రూపాయల ఋణం తిరిగి తీర్చగల స్తోమత కలదని ఋజువు చేసినచో ప్రభుత్వం ఆ మేరకు మీరు అర్థించిన ఋణం మంజూరు చేయగలదు" అని స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఏ. బి. నాగేశ్వరరావుగారు ఇటీవల స్థానిక పంచాయతీ బోర్డు చేసిన విజ్ఞప్తికి సమాధానమిస్తూ తెలియజేశారు.

పలాసనుంచి కారులో మంత్రి వెంట శాసనసభ్యులు శ్రీయుతులు బుకులాపు లక్ష్మణదాసు, ఉప్పాడ రంగబాబుగారలు. పుల్లెల సీతారామయ్యగారు, సబ్ కలెక్టర్ శ్రీ రంగరాజుగారు వచ్చారు.

పంచాయతీ బోర్డు ఆఫీసువద్ద జరిగిన సభలో శ్రీయుతులు టంకాల సాంబమూర్తి, పి. జనార్దనరావుగారలు డ్రెయినేజి ప్రణాళిక అమలుపరచడానికి, వీధి రోడ్లు సిమెంటు చేయడానికి, మార్కెట్టు అభివృద్ధికి 50 వేల రూపాయలు ఋణం కోరారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం నెలకొల్పాలని, టెలిఫోన్, టెలిగ్రాం లేని టెక్కలి ఫ్లాగ్ స్టేషన్ కొత్త రైలుస్టేషన్‌గా మార్పించవలసిందని కోరారు. మెయిను లైనుపై నడచు ప్రతి రైలుకు టెక్కలినుంచి పోగల ఒక షటిల్ ట్రెయిను ఏర్పాటు చేయవలసిందని కోరుచూ శ్రీ జనార్దనరావుగారు విన్నవించారు.

జట్కా పనివాండ్ర సంఘం కార్యదర్శి శ్రీ బి. యం. రెడ్డిగారు పంచాయతీ బోర్డు సాలుసరి లైసెన్సు రూపేణా మూడున్నర రూపాయలు తీసుకొనుటయేగాక అనుదినం స్టాండు టాక్సుగా అర్థణా అదనంగా వసూలు చేస్తున్నదని మంత్రికి తెలిపారు.

గ్రామీణ పరిశ్రమ అనదగు ఇటుక బట్టీ లైసెన్సు రుసుం తగ్గించవలసిందిగా హరిజన సంఘప్రతినిధి శ్రీ తులసీదాస్‌గారు అర్థించారు.

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారు తమ సమాధానంలో ఇలా చెప్పారు.

"ఋణమును తీర్చగల స్తోమత కలదని వివరంగా తెలియజేస్తూ స్టేట్‌మెంటు ఆ మేరకు పంచాయతీబోర్డు తీర్మానం ప్రభుత్వం పరిశీలనకు పంపాలి. ఇండ్ల పన్ను ఎక్కువచేయుట యుక్తం.

"లేడీ డాక్టర్ల కొరతవల్ల ముఖ్యమైన ప్రతిచోట మాతా శిశు సంరక్షణ కేంద్రం నెలకొల్పడం సాధ్యం కావడం లేదు. అయినా, ఈ విషయం వైద్య శాఖ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారికి తెలియజేస్తారు."

మంత్రి టెక్కలిలోని ఉన్నత పాఠశాలను చూచారు. ఆయనకు ప్రధానాచార్యుడు శ్రీ యల్లాపంతుల కృష్ణమూర్తిగారు సుస్వాగతమిచ్చారు. సభకు పలురువు పట్టణ ప్రముఖులు వచ్చారు. తలిదండ్రుల సంఘ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ మామిడన్న రామారావు, పంచాయతీ బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీ సుబ్బారావు ప్రభృతులు మంత్రికి ఒక విజ్ఞప్తి నిస్తూ విస్తృతమగు లేబొరేటరీ నిర్మాణానికై కేంద్ర ప్రభుత్వం నుంచి 50 వేల రూపాయలు గ్రాంటు బడసిన టెక్కలి హైస్కూలులో సదరు లేబొరేటరీ భవనానికి గాను పంచాయతీ బోర్డుకు చెందినస్థలం ఉచితంగా యిప్పించవలసిందిగా అర్థించారు.

రాబోవు జులై నుంచి 7 వ ఫారం ప్రారంభించి టెక్కలి హైస్కూలు బహుళ ప్రయోజన సకలార్థసాధక విద్యాసంస్థగా మార్చబడగల అవకాశం కలదని తెలుస్తోంది.

నిన్న వుదయం ఇచ్ఛాపురంలో పార్కు, రేడియోలకు ప్రారంభోత్సవం జరిపి, జాతీయ స్వచ్ఛంద సేవక దళం వందనం స్వీకరించిన పిదప మంత్రి ఇచ్ఛాపురం వీధులు చూచారు.

సోంపేటలోని వీధులను కూడా మంత్రి చూచారు. సోంపేట న్యాయవాది సంఘం అడిషనల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటు కచేరి శాశ్వతంగా సోంపేటలోనే వుంచవలసిందిగా అర్థించారు.

బారువ, పలాస (పంచాయితీ) గ్రామాల సభలలో పాల్గొని శ్రీ నాగేశ్వరరావుగారు టెక్కలి వచ్చారు.

విజయనగరం కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక

విజయనగరం, అక్టోబర్ 22—విజయనగరం పట్టణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు నేటి సాయంకాలం పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ బి. రామసింగ్ అధ్యక్షతను జరిగింది.

సమావేశానికి 36 మందికి 27 మంది హాజరైనారు. శ్రీ పసుమర్తి వెంకటసుబ్బారావుగారి పేరు శ్రీ ఎ. గోపాలంగారు ప్రతిపాదించారు. శ్రీ ఏ. గోపాలంగారు బలపరచారు. మరొకరి పేరు ఎవ్వరు ప్రతిపాదించనందున శ్రీ పసుమర్తి వెంకటసుబ్బారావుగారు పోటీ లేకుండా ఎన్నుకోబడ్డట్టు ప్రకటించబడింది.

యువజన కాంగ్రెస్ సభ్యులు కొత్త అధ్యక్షుని అభినందించారు.

కార్యవర్గాన్ని నియమించడానికి అధ్యక్షునికి అధికార మిస్తూ తీర్మానించారు.

"విశాలాంధ్రకు తొందరలేదు"

ఖమ్మం సభలో మంత్రి శ్రీ రంగారెడ్డిగారి ప్రసంగం

ఖమ్మం, అక్టోబర్ 23—హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కొండా వెంకట రంగారెడ్డిగారు ఖమ్మం జిల్లా పర్యటనార్థం వచ్చిన సందర్భంలో వారికి ఖమ్మం జిల్లా కర్షక సమితి పక్షాన బ్రహ్మాండమైన స్వాగత మివ్వబడింది.

ఖమ్మం జిల్లా కర్షక సమితి అధ్యక్షులు శ్రీ జలగం వెంగళరావుగారి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మంత్రి శ్రీ వెంకట రంగారెడ్డిగారు ఉపన్యసించారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కొలిపాక కృష్ణరావుగారు రెవిన్యూ మంత్రికి కర్షకులందరిని పరిచయం చేశారు. జిల్లా కర్షక సమితి పక్షాన శ్రీ శీలం సిద్దారెడ్డిగారు మంత్రి సన్మాన పత్రం సమర్పించారు.

సభాధ్యక్షులు శ్రీ వెంగళరావుగారు ఉపన్యసిస్తూ, కర్షకుల బాగోగుల నిమిత్తం హైదరాబాద్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనాలను గురించి తెలిపారు. ఇంకా, ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక విషయం ప్రస్తావిస్తూ, దీనిని గురించి మనం అంతా ఆలోచించాలనీ, అన్ని విషయాలను కూలంకషంగా విచారించిన మీదట జనాభిప్రాయ సేకరణ జరిగిన తరువాతనే తగిన నిర్ణయాలను ప్రభుత్వం చేయగలదనీ అన్నారు.

అనంతరం మంత్రి శ్రీ వెంకటరంగారెడ్డిగారు ప్రసంగిస్తూ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యతను గడించుకొన్నాయనీ, శాంతియుతంగా ఎన్నికల కార్యక్రమం సంపూర్ణం కావడం సంతోషకర విషయమనీ అన్నారు. రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహత్తరమైన భూసంస్కరణల శాసనం, పాఠశాలల నిర్మాణం, చెరువుల త్రవ్వకం, మొదలైన విషయాలను గురించి మంత్రిగారు విపులంగా రైతులకు తెలిపారు. ముఖ్యంగా కౌల్దారీ చట్టాన్ని గురించి వారు చాలాసేపు మాట్లాడుతూ, భూమిలేని పేద రైతులకు శాసనం ద్వారా భూమి లభిస్తుందనీ, ఇందుకు అవసరమైన ధనాన్ని వారికి ప్రభుత్వం భూమి తనఖా బ్యాంకుల ద్వారా ఇప్పించే ఏర్పాట్లు జరుపుతుందనీ ప్రజలంతా ఈ కార్యక్రమంలో సహకరించాలనీ కోరారు.

ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యకంఠంతో పనిచేయాలని, స్పర్థలూ, ద్వేషాలూ లేకుండా, గెలుపు ఓటముల సమస్య లేకుండా అంతా కాంగ్రెస్ కార్యకర్తలమేననే భావంతో ప్రజాశ్రేయస్సు నిమిత్తం పని చేయాలని అన్నారు. గతాన్ని విస్మరించి, దేశసౌభాగ్యం కోసం కృషి సల్పడం కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యతగా వారు పేర్కొన్నారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను గురించి ప్రస్తావిస్తూ, మంత్రి శ్రీ వెంకటరంగారెడ్డి గారు యిలా అన్నారు:—

"ఈ నివేదిక ప్రకటనానంతరం మనం చాలా బాధ్యతలకు గురి కావలసి వస్తున్నది. ఇది చాలా ప్రాముఖ్యతను కూడా కలిగివుంది. మన తెలంగాణా భవిష్యస్థితి యీ నివేదికపైనే ఆధారపడి వుందని గమనించాలి. ఈ నివేదిక అంగీకరింపబడినప్పుడు, మన దేశంలో ప్రస్తుత రాష్ట్రాల స్వరూపంమారి, కొత్త రాష్ట్రాలు నిర్మింపబడతాయి. మన హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితికూడా ఆనాడు మరో ప్రత్యేక రూపాన్ని ధరిస్తుంది!"

శ్రీ రంగారెడ్డిగారు ప్రత్యేక తెలంగాణా విషయం గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ రాష్ట్రంలో దాదాపు నూటికి తొంభై మంది కమిషన్ నివేదికతో ఏకీభవిస్తున్నారనీ, విశాలాంధ్ర స్థాపన విషయంలో బహుజనాభిప్రాయం సుముఖంగా లేదనీ అంటూ యింకా యిలా అన్నారు:—

"విశాలాంధ్ర స్థాపించబడితే, తెలంగాణా వాసులు కొంత నష్టాన్ని అనుభవింపవలసి వస్తుంది. లెక్కలు, అంకనాలు ప్రకారం, మన రాష్ట్రంలో మనిషి ఒక్కంటికి నగటు ఆదాయం పదిహేడు రూపాయలుంటే ఆంధ్రలో కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే వుంది. ఇంకా యితరత్రా మన ఆదాయం వారిపైన వ్యయం చేయవలసి రావడంతో అసలే వెనకబడి వున్న మన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. విశాలాంధ్ర విషయంలో కొన్ని తప్పుడు అంచనాలు ప్రజల్లో ప్రచారం చేయబడుతున్నాయి. విశాలాంధ్ర నిమిత్తం యిప్పుడు మనం ఆందోళన జరిపి తొందరపడనవసరం లేదు. నిదానంగా అన్నీ పరిష్కరింపబడతాయి.

"మా మంత్రి పదవుల పరిరక్షణ నిమిత్తమే మేము ప్రత్యేక తెలంగాణా వాదాన్ని బలపరుస్తున్నామని కొందరు దుష్ప్రచారం సాగిస్తున్నారు. నిజంగా యిది మా పదవులకి సంబంధించిన సమస్య కానేకాదు. యావత్తు తెలంగాణా ప్రజల యోగక్షేమానికి సంబంధించినసమస్య. కాబట్టి, ప్రజా ప్రతినిధులమైన మేము. ప్రజా శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని మాత్రమే దీన్ని బలపరచడం జరుగుతున్నది. ప్రజలకు మంచిని చేకూర్చడం మా విధ్యుక్త ధర్మం.

"తెలంగాణా సంస్కృతి జిల్లా కొక రూపంలో వున్నప్పటికీ మనం అంతా తెలుగువాళ్ళమే. ప్రత్యేకంగా మనం వుండడంలోయే మాత్రం అసౌకర్యంలేదు."

అనంతరం రెవిన్యూ బోర్డు, భూసంస్కరణల కమిటీ కార్యదర్శి శ్రీ భుజంగరావు కౌలుదారీ శాసనాన్ని గురించి విపులంగా ప్రజలకు తెలియజెప్పారు.

భావనగర్ మహారాజా కృష్ణకుమార్ సింగ్‌జీ అహమ్మదాబాద్‌లో మహాగుజరాత్ సంకీర్తన సమ్మేళనానికి ప్రారంభోత్సవం జరుపుతూ మానవుని వికాసానికి ధార్మిక చింతనం అవసరమన్నాడు.

కులతత్వనిర్మూలనానికి అవిరళ కృషి

శ్రీమతి హంసా మెహతా ప్రబోధం

బొంబాయి, అక్టోబర్ 22—కులతత్వం, అంటరానితనాల నిర్మూలనం గురించి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ శ్రీమతి హంసా మెహతా బొంబాయి రేడియోనుంచి నిన్న రాత్రి ప్రసంగించారు.

కులతత్వం నశిసిపోతున్నదని దేశంలో సామాన్యంగా ఒక అభిప్రాయం వ్యాపించి వున్నదనీ, కాని నిజానికి అట్లాకాక కులతత్వం మరింత రాటు తేలి, విస్తారంగా వ్యాప్త మౌతున్నట్లు తన అభిప్రాయమని భారతీయ సాంఘికోద్ధరణ మహాసభ అధ్యక్షురాలైన శ్రీమతి హంసా మెహతా చెప్పారు. "వయోజన ఓటింగ్ హక్కులు ప్రసాదించబడిన తరువాత (గ్రామ, రాష్ట్ర), దేశ రాజకీయ విధానాలలో కులతత్వం బలిసింది. పట్టణాలు వృద్ధి పొంది ప్రత్యేక కులాలకు సంబంధించిన సహకార సంఘాలను, ధర్మసంస్థలను, వివాహ మండపాలను, విలాసమందిరాలను, విద్యార్థి వేతనాలను, పత్రికలను ప్రోత్సహించాయి. కులంవల్ల ఆయా కులాలకు చెందిన వ్యక్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతుండటంచేత కేవలం ప్రచారంవల్లనే కులతత్వం అణగిపోదు అందుచేత దేశాన్ని ఆర్థికంగా సత్వరమే పెంపొందించి ప్రజాసంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పడం అవసరం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో వెనుకబడినజాతుల ఆర్థికాభ్యుదయాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధ పుచ్చుకోవాలి. చేతపనుల ప్రోత్సాహంవల్ల కులక్రమానుగితమైన వృత్తుల పద్ధతి తిరిగి నెలకొల్పబడకుండా జాగ్రత్త వహించాలి. ఒక్కొక్క పరిశ్రమలో శిక్షణ పొందడానికి అన్ని కులాల నుంచి విద్యార్థులను చేర్చుకొనడంద్వారా పైప్రదేశం నెరవేరగలదు.

సాంఘిక దురాచారాన్ని పోగొట్టేందుకు శాసనాలు చాలవు. దేశంలో పటిష్ఠమైన ప్రజాభిప్రాయం సంస్కరణకు వెన్నెముకగా తోడ్పడాలి. అందుకు బహుముఖ ప్రచారం అవసరం.

వేర్వేరు కులాలకు వేర్వేరు నివాసాలుండడం హానికరం. అందుచేత క్రొత్త పట్టణాలను నిర్మాణం చెయ్యడంలో ప్రత్యేక కులాలకు ప్రత్యేక పేటలు ఏర్పాటు కాకుండా జాగ్రత్త వహించాలి. కులాలకు సంబంధించిన హాస్టల్సువల్ల కలిగే కీడు అంతా ఇంతా కాదు. కులతత్వ బీజాలు వీటివల్లనే అంకురిస్తాయి.

ప్రతి రాష్ట్రంలోనూ హరిజనులకు ఎక్కువగా విద్యా సౌకర్యాలు కల్పించబడుతుండడం సంతోషకరం. కులతత్వాన్ని సమయ చేసేందుకుగాను ఏటేట అక్టోబర్ 2 వ తేదీ "జాతీయ సౌభ్రాత్ర దినం"గా పరిగణించడం మేలు. గ్రామాలలో అంటరానితనం ఇప్పటికీ బలీయంగా వుడడం శోచనీయం.

"పాకీపనివల్ల ప్రజలలో ఒక భాగానికి శాశ్వతంగా అంటరానితనాన్ని అంటగట్టుతున్న కారణంచేత నూతనంగా నిర్మించే గృహాలన్నిటిలో పాకీపనివాండ్లతో అవసరం లేని పాయిఖానాలను ఏర్పాటు చేయాలి.

"ప్రస్తుతం ఇండియాలో వుండే ప్రజలు అనేక జాతుల మిశ్రమమేకాని, కేవలం ఆర్యులు, కేవలం ద్రావిడులు మొదలైన వారెక్కడా లేరు. ఒకవేళ జాతిరూపంలో అలాంటి వ్యత్యాసాలు ఎక్కడైనా ప్రత్యక్షమైనా వాటిని బట్టి ఒక వర్గంగాని, ఒక కులంగాని మరొకదానికంటె స్వతస్సిద్ధమైన ఆధిక్యం కలిగివున్నదనడానికి ఆధారం లేదు. అందుచేత, సంఘంలో వెనుకబడిన జాతులు సవర్ణహిందువుల స్థాయికి వచ్చేటంత వరకు కొంతకాలం వారికి ప్రత్యేక సదుపాయాలను కలిగించడం అవసరం.

"సాంఘిక విషయాలలో పరిశోధనలు జరిపేందుకు సాంఘిక శాస్త్ర పరిశోధనాలయాలను నెలకొల్పడం చాలా ముఖ్యం. చిన్న బిడ్డలలో కులతత్వాన్ని తొలగించేందుకై శిశువుల లేత మనస్సులలోకుల విభేదాలు ఎలా ప్రవేశపెట్టబడుతున్నాయో పరిశీలించడం అవసరం.

"ఐచ్ఛికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలవారు ఎక్కువమంది దేశంలో లేని కారణంచేత గ్రామాలలో ప్రచారం చేయడానికై పట్టభద్రులకు, స్కూల్‌ఫైనల్‌లో ఉత్తీర్ణులైనవారికి శిక్షణ ఇచ్చి వారిని సాంఘికోద్ధరణ ప్రచారకులుగా తయారుచెయ్యాలి.

"హరిజన్ సేవక్ సంఘం, అఖిల భారత సాంఘికోద్ధరణ మహాసభల యాజమాన్యాన వివిధ రాష్ట్రాలనుంచి వచ్చేసాంఘిక సంక్షేమ ప్రచారకులందరికీ మూడు నెలల శిక్షణకు ఏర్పాటు చెయ్యాలి. రాష్ట్రాలలో, కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ శాఖల సమన్వయం అవసరం."

సర్దార్ పటేల్ జన్మదినోత్సవం

ఖమ్మంమెట్టు. అక్టోబర్ 18—సర్దార్ వల్లభాయి పటేల్ జన్మదినోత్సవం శ్రీ సి. హెచ్. రామకోటిగారి అధ్యక్షతన జరిగింది. యువజనులు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీ హీరాలాల్ మోరియా, శ్రీ సి. హెచ్. పాపారావు మొదలైనవారు సర్దార్ వల్లభాయి పటేల్ జీవిత విశేషాలను గురించి, మరపురాని ఆయన ఘనకార్యాలను గురించి ఉపన్యసించారు.

* * *

ఉత్తర హిందూస్థానము వరదబాధితుల సహాయార్థం కనీసం వెయ్యినొక్క రూపాయలు వసూలు చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా, పట్టణ, వార్డు కమిటీలు సమావేశమై తీర్మానించుకున్నాయి. శ్రీ పి. యజ్ఞనారాయణ, శ్రీ సి. హెచ్. పాపారావులు ప్రజలు విరివిగా విరాళాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ హీరాలాల్ మోరియా, జిల్లాయువజనకాంగ్రెస్ కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆయుర్వేద ప్రాశస్త్యం

లోకానికి నిరూపించాలని డాక్టర్ లక్ష్మీపతిగారి ఉద్బోధ

గుంటూరు, అక్టోబరు 22—ఆయుర్వేదాభివృద్ధికి లక్ష రూపాయలు నిధి వసూలు చెయ్యడానికి సంకల్పించుకున్నానని, అందుకు ప్రచారం చేస్తున్నానని అఖిల భారత ఆయుర్వేద కాంగ్రెస్ 41 వ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారు యిటీవల యిక్కడ పెద్ద సభలో చెప్పారు.

సభకు ఆయుర్వేదాచార్య శిష్ట్లా సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అధ్యక్షత వహించారు.

తన ప్రచారంతో ఆయుర్వేదాభివృద్ధి ఆవశ్యకతను ప్రజలకు బాగా తెలియగలదని, అలోపతి వైద్యం పట్ల ప్రజలకుగల వ్యామోహం తగ్గిపోగలదని డాక్టర్ లక్ష్మీపతిగారు అన్నారు.

అలోపతి వైద్య విధానం మన ప్రజలకు సరిపడకపోవడమేకాక, దానివల్ల ప్రజల సదాచార, సదభ్యాసాలు మంటకలిసిపోతున్నవని కూడా డాక్టర్ లక్ష్మీపతిగారు వక్కాణించారు. విరాళాలు వసూలు చెయ్యడంతో పాటు ప్రజలకు ఆయుర్వేదం ఔత్కృష్ట్యమును, దానివల్ల కలిగే సత్ఫలితాలను ప్రజలకు నచ్చచెప్పడం అవసరమని వచించారు.

చక్కని ఆరోగ్యం వైద్యునిమీదకాక, సద్వర్తనపై ఆధారపడి వుంటుందని లక్ష్మీపతిగారు తెలియజేశారు. యోగసాధనను, శరీర వ్యాయామాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని సూచించారు. వీటివల్లను, సరైన ఆహార విహారాదులవల్లను వ్యాధులు రాకుండా చేసుకొనవచ్చునన్నారు. ఈ విధమైన ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి గౌరవ ఆర్గనైజర్లను నియమించాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఇట్టి ఆర్గనైజర్లు వైద్యులపై వుండాలన్నారు. పది రూపాయలు చందాచెల్లించి వారు ఆహ్వాన సంఘ సభ్యులుగా చేరాలని చెప్పారు. ఆయుర్వేదాభివృద్ధికి కృషిచేసే సంఘంలో వారు గౌరవ సభ్యులు కావాలన్నారు. ఆయుర్వేద కాంగ్రెస్ మహాసభ అనంతరం కూడా వారు ఆయుర్వేదాభివృద్ధికి కృషి చేస్తుంటాలన్నారు. ఆయుర్వేదనిధి కేవలం ఆయుర్వేద అభివృద్ధికే వినియోగించబడ గలదన్నారు.

ఆయుర్వేదం మృతశాస్త్రం కాక సజీవశాస్త్రమని, మానవకోటి శారీరక మానసిక ఆరోగ్యాభివృద్ధికి యిది ఉత్తమ విధానమని లోకానికి నిరూపించవలసిందిగా ఆయన ప్రబోధించారు.

పిల్లల చర్మ సౌందర్యానికి


నేషనల్స్ వారి బోరాటాల్క్
మెడిసినల్ & టాయిలెట్ టాల్కమ్ పౌడర్
THE NATIONAL TRADING CO BOMBAY & MADRAS
ది నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, బొంబాయి, మద్రాస్.



తుది కన్‌సైన్‌మెంటు దిగుమతి చేయబడిన
డీసెల్ ఇంజన్
26/28 హా. ప.
డ్యూట్జ్
స్టాకు మితంగా ఉన్నది
వివరములకు:
హిందుస్థాన్ ఎలెక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్
పో. బా. నం. 627, బొంబాయి-1
M.A.S.



అరవింద్ మిల్సు లిమిటెడ్.,
అహమ్మదాబాద్-2
"ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ దర్శించండి-అహమ్మదాబాద్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వారి పందిరిలో మా స్టాలునందు మా వివిధ ఉత్పత్తులను చూడడానికి గొప్ప అవకాశము."

నెల్లూరు జిల్లాలో మంత్రి శ్రీ సంజీవయ్య పర్యటన

గూడూరు, అక్టోబర్ 20 — సహకారశాఖా మాత్యులు శ్రీ దామోదరం సంజీవయ్యగారు గూడూరు [?]నకే మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పసుపులేటి సిద్ధయ్యనాయుడు, వైస్-చెయిర్మన్ శ్రీ పూసి రాఘవయ్య, జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి, శ్రీ పెళ్లకూరి గోపాలకృష్ణారెడ్డి (యం. యల్. ఏ.) పాదులేటి వెంకటస్వామిరెడ్డి, (యం. యల్. ఏ) శ్రీకినెతం షణ్ముఖం (యల్. యల్. ఏ)గార్లు తదితరులు ఘన స్వాగతమిచ్చి పుష్పమాల వేశారు.

శ్రీ పి. వి. రెడ్డి (అడ్వకేట్)గారు తమచే తెనుగున తర్జుమా చేయబడిన న్యాయశాస్త్ర గ్రంథాలను మంత్రికి సమర్పించారు.

శ్రీ నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డిగారు ముత్తుకూరు, కోట, ఇందుకూరుపేట కేంద్రాలలో గ్రామీణ బ్యాంకుల స్థాపనలో ప్రథమ దశలో రు. 40,000/-లు షేర్ క్యాపిటల్ క్రింద కట్టవలసిన మొత్తాన్ని రు. 25,000/-లకు తగ్గించినచో బ్యాంకుల త్వరితగతిన ప్రారంభించుటకు వీలుంటుందని మెమొరాండాన్ని అందజేశారు.

గూడూరుపట్టణ అయోధ్యకాపు సకలార్థ సహకార సంఘం తరఫున కార్యదర్శి శ్రీ పలమేటి సుబ్బరామయ్యగారు తమ నివేదికలో 1955 సంవత్సరానికి గూడూరులోని మూవత్తు జలాశయాలను లీజుకు తీసికొన్నామని, ఈ సంవత్సరం ఏప్రిలు, మే నెలలలో కురిసిన అకాల వర్షాలకు జలాశయాలలోకి పూర్తిగా నీరువచ్చిన కారణాన పేటాడి సదరు [?]ఫల ఫలితాన్ని పొందలేక పోయాము గనుక 1956 వ సంవత్సరానికి లీజు పొడిగించవలసిందిగా కోరారు.

గూడూరు గౌడసంఘం తరఫున మూలం [?]య్యగారు సమర్పించిన నివేదికలో 500 ద. గౌడ కుటుంబీకు లున్నారని, మద్యనిషేధం అములులోకి వచ్చిన నాటినుండి వరు కుటుంబీకులు నిరుద్యోగులుగా వున్నారని, వారికి భూమి ఒక సెంటు కూడ లేదని, మకు భూము లివ్వవలసిందని కోరారు.

గూడూరు యాదవకుల సంఘం తరఫున శ్రీయుతులు పేట వెంకటసుబ్బయ్య, [?]రామయ్యగార్లు, గొర్రెలు, మేకలు అడవికి పోనివ్వకూడదనే నిషేధాజ్ఞను తొలగించవలె కోరారు.

కోట పోలూరు రైతు ప్రముఖులు శ్రీయుతులు నారపరెడ్డి సుబ్బరామరెడ్డి, వి. నారాయణరావుగార్లు తమ నివేదికలో 2 వ వరపతి [?] నిర్మాణం వెంటనే జరిపించాలని అందుకు రు 2000లు డిపాజిట్టు కూడా చేయబడి ఉన్నదని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హరిజన హాస్టల్ గూడూరు, విద్యార్థి నాయకుడు శ్రీ [?] శ్రీరాములు మంత్రికి స్వాగతం యిచ్చారు.

మంత్రి శ్రీ సంజీవయ్యగారు సాధ్యమైనంతవరకు? తగు కృషి చేయగల నన్నారు.

మనుబోలు గ్రామంలో

అంతకు పూర్వం మంత్రి శ్రీ సంజీవయ్య మనుబోలు గ్రామంలో వెంకటాచలం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ క్రింద ప్రథమ పాలసరఫరా సహకార సంఘానికి ప్రారంభోత్సవం చేశారు. శ్రీ కె. సూర్యనారాయణ [?] అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్, (నెల్లూరు సౌతు)గారు సహకార సంఘ ముఖ్యోద్దేశములను గూర్చి చెప్పారు.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక క్రింద డెవలప్‌మెంట్ బ్లాకులలో జరుగుచున్న అభివృద్ధి కార్యాలను ప్రశంసించారు. గ్రామీణ ప్రజలు ఎక్కువ మంది చేరి ఇటువంటి సహకారసంఘాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మనుబోలులో పాలసరఫరా సహకారసంఘాన్ని స్థాపించడం ప్రశంసింపదగినదన్నారు.

మంత్రి కలిచేడుపోవు మార్గమధ్యంలో వెన్నూరువద్ద పంచాయతీ వైస్-ప్రెసిడెంటు శ్రీ మదిర గురవయ్య, సైదాపురంవద్ద పంచాయతీ ప్రెసిడెంటు శ్రీ మన్నారపు శివయ్య, శ్రీ తంగాటి చెంచయ్యగార్లు, పొటుకూరులో తక్కెళ్ళపాటి పెంచలయ్య (పంచాయతీ అధ్యక్షులు) ఘనస్వాగతమిచ్చి సన్మానపత్రములను సమర్పించారు.

కలిచేడులో హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు ప్రారంభోత్సవం

కలిచేడులో ఎలిమెంటరీ స్కూలు భవనాల వద్దకు మంత్రి శ్రీ సంజీవయ్యగారు రాగానే వేలాదిగని కార్మికులు, యజమానులు ఘన స్వాగతమిచ్చారు.

భవన ప్రారంభోత్సవ సభకు శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి (పార్లమెంటు సభ్యులు)గారు అధ్యక్షతవహించారు.

మైకా గని కార్మికుల సంక్షేమనిధి కమిటీ కార్యదర్శి శ్రీ కె. వి. రాఘవరావుగారు మంత్రికి స్వాగతమిచ్చి వినతిపత్రం అందజేశారు.

అందులో మైకా మాంద్యంవల్ల గని కార్మికులు కొందరు నిరుద్యోగులై వున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా [?] కుటీరపరిశ్రమలను సహకారసంఘాలతో ప్రోత్సహించి నిరుద్యోగులైన మైకాకార్మికులకు బ్రతుకు తెరువు చూపించాలని వినతిచేశారు.

కలిచేడు పంచాయతీ అధ్యక్షులు శ్రీ ఏ. [?], [?] పంచాయతీ అధ్యక్షులు శ్రీ [?] రంగారెడ్డిగార్లు మంత్రికి సన్మానపత్రములను సమర్పించారు. [?] హరిజనులకు ఇండ్లస్థలములు, హరిజన కార్మికులకు ప్రత్యేక పాఠశాల, విద్యుచ్ఛక్తి సరఫరా విషయాలను గూర్చి మంత్రి దృష్టికి తెచ్చారు.

అధ్యక్షులు శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారు ప్రసంగించారు.

మైకా ఉత్పత్తి ఎక్కువగా వున్నప్పుడే [?] కార్మికుల [?] తీరగల దన్నారు. [?] స్థితియు ప్రపంచ ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం మైకాను మన ఇండియాలోనే వుపయోగించుకోవా లన్నారు.

తర్వాత మంత్రి శ్రీ సంజీవయ్యగారు ఇలా చెప్పారు:

"భూగర్భంలోని గుహలలో వెళ్ళే మైకా గని కార్మికులు ఎన్నో కష్టనష్టాలకు లోనై పని చేస్తున్న వారికి సౌకర్యాలు కలిగించడం అత్యవసరం. కార్మిక శ్రేయోనిధి సంఘంలో పూజ్యులైన శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు వుండి కార్మికుల శ్రేయస్సుకై ఎన్నో సౌకర్యాలు కల్గింపనున్నందులకు ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాను. విదేశాలకు ఎగుమతిచేసే మైకాలవల్ల 2½% శిస్తుతో 10 లక్షల రూపాయలు నిల్వవుంది. ఎన్నో సౌకర్యాలు చేసుకోవచ్చు. రైతుకు వెలుపు గాలి వుంటుంది గాన వ్యాధులకు గురికాడు. గని కార్మికులకు సూర్యభగవాను డిచ్చే వెలుగుగాక కృత్రిమ వెలుతురు, గాలి వుంటున్నది. వారికి ఆరోగ్య వసతులు కడు అవసరం.

"వెల్‌ఫేర్ కమిటీవారు కార్మికులకు క్షయవ్యాధి వస్తుందనే వుద్దేశంతో, 15,000 రూపాయలు నెల్లూరు క్షయ ఆసుపత్రికిచ్చారు. కార్మికులకు 8 పడకలు ప్రత్యేకంగా కావాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రతింపులు జరుగుతున్నాయి. ఇప్పటి కార్మికులు నిరక్షరాస్యులు, [?] కొద్దిమంది మాత్రమే.

"పాఠశాలలకు ఎందు కింత పెద్దభవనాలని కొంద రంటుంటారు. చెట్లక్రింద చదువు కూడదా అని మరి కొంద రంటారు. భవనాలు పాఠశాలలకు కావాలని కోరేవాళ్లల్లో నేనొకణ్ణి. అయితే కొన్ని [?] సౌకర్యాలు గల భవనాలు మనకు కావాలి. ఈ భవనాన్ని ప్రారంభించే సందర్భం ఈ స్కూలులో చదివే విద్యార్థులు [?] తయారు కావాలని కోరుతున్నాను. నేను చిన్నవాడనే అయినా బాల్యం [?] అనే ఆర్యోక్తి వుంది. మైకా గని కార్మికుల [?] ఈ స్కూలు భవనాన్ని ఆశీర్వదించమని కోరుచున్నాను."

[?] పంచాయతీ బోర్డువారు యిచ్చిన సన్మాన పత్రమునకు ఉచితరీతిని సమాధానమిచ్చారు.

ప్రముఖ మైకాగని యజమాని శ్రీ వెన్నెటి వెంకయ్యగారు మంత్రి గౌరవార్థం అల్పాహార విందు చేశారు.

అభివృద్ధి పన్ను విధింపులో సాధక బాధకాలు

శ్రీ ప్రగడ కోటయ్యగారి వివరణ

చీరాల, అక్టోబరు 20 — అభివృద్ధి పన్ను అములుపరచడంలో గల కష్టనష్టాలను గురించి శాసనసభ్యులు శ్రీ ప్రగడ కోటయ్యగారు ఇలా వ్రాస్తున్నారు :

"1947 వ సంవత్సరంనుంచి నీటి వనరుల అభివృద్ధికోసరం 25 వేల రూపాయలు ఏ ఒక్క పథకానికైనా వెచ్చించి వుంటే, ఆ పథకంవల్ల ప్రయోజనం పొందిన భూములపై అభివృద్ధి పన్ను విధించాలని శాసనంచేయడం జరిగింది. కాని, శాసనాన్ని అములుపరచడంలో చాల సాధకబాధకా లున్నవి. పాత పన్నులపై మరల పన్నులు విధించడం మంచి సూత్రం కాదు.

"ఉదాహరణకు — 1948లో ఒక నీటి పారుదల కార్యక్రమంక్రింద ఒక లక్ష రూపాయలు వ్యయం చేయబడి వుంటుంది. అందువల్ల 10 వేల యకరాల భూమి పల్లపు సాగులోకి వచ్చి ఉండవచ్చు. అందువల్ల ఆ భూముల ధర ఎకరం వెయ్యి నుండి మూడు వేల రూపాయలవరకు పెరిగి ఉంటుం దనుకుందాము. ఆ విధంగా ధర పెరిగిన తరువాత కొంత మంది భూస్వాములు తమ భూమిని మార్కెట్టు రేటుకు అమ్మడం జరిగి ఉంటుంది. కాబట్టి నీటి వనరులవలన కలిగిన ప్రయోజనం భూమిని అమ్ముకొన్న రైతు పూర్తిగా పొందటం జరిగింది. ఇప్పుడు భూమిపై హక్కు కలిగి ఉన్న రైతుకు నీటి వనరువల్ల అదనంగా జరుగుతున్న ప్రయోజనం లేదు.

"కాని, ప్రస్తుతం ఆలోచనలో వున్న చట్టంవల్ల అభివృద్ధి పన్ను చెల్లించవలసింది ఈ రైతే. లాభం పొందిన రైతుకు, అభివృద్ధి పన్నుకు సంబంధంలేదు. ఈ విధంగా పది సంవత్సరాలనుంచి నీటి వనరులవల్ల అభివృద్ధి చెందిన భూములపై అభివృద్ధి పన్ను విధించాలనడంలో చాల మందికి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని నివారించుటకు రానున్న శాసనంలో అవకాశం లేదు. క్రొత్తగా నీటివనరు కల్పించి, భూమి పల్లపుసాగులోకి తేబడిన అనంతరం అభివృద్ధిపన్ను కోరడం న్యాయం. కాని, పాత నీటివనరు క్రమంగా లేక, ఆయకట్టులోని భూమికి చాలినంత నీరు సరఫరా కాక చిక్కు ఏర్పడిన సందర్భంలో ఆ నీటివనరు మరమ్మతుకోసం రు 25 వేలు కాని, అంతకంటె హెచ్చు మొత్తంకాని ఖర్చుపెట్టడం ప్రభుత్వపు ధర్మం. అట్టి సందర్భాలలో కూడా భూమిపై అభివృద్ధిపన్ను విధించాలనడం సరికాదు.

"ఒక ప్రాజెక్టుక్రింద ప్రభుత్వపు భూములు ఏదో ఒక వెలకు అమ్మినప్పుడు ఆ భూములను బాగుచేసికొని [?]లోకి తెచ్చుకోగా, ఆ భూములపై కూడా అభివృద్ధిపన్ను వేయడం వాంఛనీయంకాదు.

"ఈ విధంగా అభివృద్ధిపన్ను విధించాలన్న ప్రతిపాదన అములులోకి వస్తే వాగల చిక్కు లనేకములు. అందువల్ల ఈ సమస్యలను పరిష్కరించుట కనువుగా అభివృద్ధి పన్ను బిల్లును రూపొందించడం అవసరం."

అమృతసర్ జరుగవలసివున్న కాంగ్రెసు మహాసభను వాయిదా వేయడానికి ప్రధాని నెహ్రూ సమ్మతించలేదని, దానికి కారణం పార్లమెంట్ కార్యక్రమం చాలా ఎక్కువగా వుండడమేనని తెలుస్తున్నది.

తెలుగునాడు

పంగిడి కొవ్వూరు తాలూకా గీతపనివారల సంఘ సమావేశం పశ్చిమ గోదావరిజిల్లా గీతపనివారల సంఘాధ్యక్షులు శ్రీ గుబ్బల [?] మీరయ్యగారి అధ్యక్షతను పంగిడిలో జరిగింది. సభలో శ్రీయుతులు వాల వెంకన్న, దాసరి కృష్ణమ్మ, పెంకే సుందరేశ్వరరావు, [?] రామదాసు, వి. మునలయ్యగార్లు నీరా ప్రణాళికను గురించి చెప్పారు. జిల్లాలో రిజిస్టరైన అన్ని సంఘాలకు నీరా కేంద్రాలు నెలకొల్పుటకు అనుమతి ఇవ్వాలన్నారు. కొవ్వూరు తాలూకా గీతపనివారల సంఘం ఏర్పాటు చేయడమైనది. అధ్యక్షులు: [?]గారు; ఉపాధ్యక్షులు: కండిబోయిన మహాలక్ష్మిగారు; కార్యదర్శి: మరిశెట్టి సుబ్బారావుగారు; కోశాధికారి: శ్రీ పీరవల్లి దుర్గన్నగారు. 25 మంది సభ్యులు.

భీమవరం శ్రీ యస్. కె. డి. యమ్. హైస్కూలులో తాలూకా రైతు మహాసభ శ్రీ రాజాజూపూడి కేశవరావు జమీందారువారి అధ్యక్షతను జరిగినది. ఉభయ గోదావరి, కృష్ణా మండలముల వ్యవసాయ డిప్యూటీ డైరెక్టరు శ్రీ ముంగొళ్ల సత్యనారాయణగారు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఉపన్యసించారు. మనదేశం వెనుకబడివుండుటకు భూమి, విద్య కొరతలే కారణమన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అములులోనికి రావలెనంటే విద్య, నీటి సరఫరా, విద్యుచ్ఛక్తి అవసర మన్నారు. మంచి పంటకు ముఖ్యంగా నూటికి 55 పాళ్ళు నీటి పారుదల, మంచి విత్తనములు ఎరువులమీద ఆధారపడి వున్నది. సమావేశానికి శాసనసభ్యులు శ్రీయుతులు నాచు వెంకట్రామయ్య, గాదిరాజు జగన్నాథరాజు, రాష్ట్ర కాంగ్రెసు సభ్యులు శ్రీయుతులు కలిదిండి విజయ నరసింహరాజు, గుడ్డటి నరసింహమూర్తి, వంగర అప్పయ్య, భీమవరం తాలూకా అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటర్, ఎ. భాస్కరరావు, పశ్చిమ గోదావరి జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరు డి. హనుమంతరావు గార్లు, తదితరులు హాజరైనారు.

చీరాల అఖిలభారత జనసంఘం స్థానిక శాఖాధివర్యాన బహిరంగసభ జరుపబడింది. శ్రీ గోలి సుబ్బారావుగారు, సభకు అధ్యక్షత వహించారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ గోపాలరావు శాకూరుగారు జనసంఘోద్దేశ్యాలను తెలియజేశారు. అందరు జనసంఘంలో చేరి సంఘాన్ని బలపరచవలెనని విజ్ఞప్తి గావించారు.

• • •

ఒంగోలు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు శ్రీ యం. బి. దీనదయాళు నాయుడుగారు, స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టరు శ్రీ యస్. ఆశీర్వాదముగారు, స్థానిక సబ్-ఇన్‌స్పెక్టరు యస్. శోగారావు గారు అక్కాయిపాలెములో దాడిచేసి, 4 గాలన్ల దొంగ కాపుసారా స్వాధీనపరుచుకొని, మద్యనిషేధ చట్టం క్రింద ఇద్దరు పురుషులను నలుగురు స్త్రీలను అరెస్టుచేసి, జామీనుమీద విడుదల చేశారు.

• • •

టెలిగ్రాఫ్ తీగలు, విద్యుత్ బల్బులు, రైనమోలు మొదలగు రైల్వే ఆస్తిని దొంగిలించుచున్నట్లు తమకు కేసులు వచ్చుచున్నవని, ఈ కేసులను పట్టుకొనుటలోను, చోరీ ఆస్తిని స్వాధీన పరుచుకొనుటకు ప్రజలు పోలీసువారితో సహకరించవలసినదని విజ్ఞప్తిగావిస్తూ స్థానిక పోలీసువారు ఒక కరపత్రం పంచిపెట్టారు.

తాడికొండ గుంటూరు తాలూకా తాడికొండలో ఆంధ్ర పొగాకు అసోసియేషన్‌వారి అవసర సమావేశం, శ్రీ గోగినేని నాగేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. సభలో వర్జీనియా పొగాకు ఉత్పత్తిని గురించి, ప్రభుత్వం విధించిన, అమ్మకపుపన్నును గురించి ఉత్పత్తిదారుల కష్టములనుగురించి మాట్లాడిన పిదప క్రింది తీర్మానమును ఏకగ్రీవంగా ఆమోదించారు. పొగాకు పంటను, వ్యాపారమును ప్రభుత్వం కొన్ని నిర్బంధములకు గురిచేయుటవలన వ్యాపారులు, ఉత్పత్తిదారులు ఆర్థిక సంక్షోభ నెదుర్కొనవలసి వచ్చుచున్నది. వ్యాపారస్థులు [?] పొగాకుకు [?] పన్నులు తగ్గించి, రైతులవద్ద కొనుచున్నారు. రైతులు నరుకును సకాలంలో అమ్ముకొనజాలనందున, రంగు తగ్గిపోయి తక్కువ ధరకే అమ్ముకొనవలసిన, దుస్థితి ఏర్పడుటయేగాక పొగాకు ఉత్పత్తికే దెబ్బ తగులుచున్నది. వర్జీనియా పొగాకుపై విధించిన, పన్ను భారాన్ని తప్పించాలి."

బైరెడ్డిపల్లి ఈ గ్రామంలో పలమనేరు తాలూకా కాంగ్రెసు కమిటీ అధ్యక్షపదవికి శ్రీ డి. ఆర్. కృష్ణన్‌గారికి, శ్రీ యస్. యం. రత్నంగారికి పోటీ జరిగింది. డాక్టర్ కృష్ణన్ గారు అయిదుఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శిగా శ్రీ కిల్లంపల్లి [?] వెంకట కృష్ణయ్యగారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎన్నిక సమావేశానికి సుమారు 20 మంది సభ్యులు హాజరైనారు.

రాజంపేట ఇక్కడ మకాంచేస్తున్న కడప జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. సాంబమూర్తిగారు 19 వ తేదీని శ్రీ [?] పరమేశ్వరి ఆలయానికి వచ్చి పరమేశ్వరి సందర్శించారు. ఆయన వెంట రాజంపేట రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ కె. పి. మీనన్, రాజంపేట తాలూకా తహసీల్దార్ శ్రీ సుబ్బయ్యగారు వచ్చారు. దేవస్థానం ధర్మకర్త శ్రీ [?] సుబ్బయ్య శ్రేష్ఠిగారు, ప్రెసిడెంట్ శ్రీ పి. ఆర్. సత్యనారాయణగారు జిల్లా కలెక్టర్‌కు, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్‌కు స్వాగతమిచ్చి సత్కరించారు. శ్రీ సాంబమూర్తిగారు అచట జరుగుచున్న వేదాధ్యయనం ఆలకించి, పరమేశ్వరి అలంకరణములు తిలకించారు.

చెర్లోపల్లె కడప సర్కిల్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యస్. పి. వెంకట్రామన్‌గారు రాజంపేట తాలూకా [?] చెర్లోపల్లెలో, బ్రాంచి పోస్టాఫీసు 19 వ తేదీని స్థాపించారు.

విజయవాడ విజయవాడ రిటైల్ క్లాత్ మర్చంట్సు అసోసియేషన్‌వారు అసోసియేషన్ కార్యదర్శి శ్రీ మాజేటి రామమోహనరావుగారు, పట్టణ కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ చింతా సర్వారావుగారు ఉత్తర హిందూదేశ యాత్రలు పూర్తి చేసికొనివచ్చిన సందర్భంలో వారి గౌరవార్థం అల్పాహారవిందు చేశారు.

తాడేపల్లిగూడెం స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వర రావుగారిని యిక్కడి సంతబజారు బాగుచేయడానికి సహాయం కోరగా రు 12,000 లు దీనికిగాను మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పాయ్ గారు చెప్పారని, ఈ నెలాఖరులోపునే పనులు ప్రారంభింపబడగలవని చెప్పారు. మంత్రికి ప్రజాపార్టీ సభ్యులు శ్రీయుతులు చలం వద్ద గున్నేశ్వరరావు, జూపూడి పురుషోత్తం, కలిసిపూడి సాంబశివరావుగార్లు స్వాగతమిచ్చారు.

• • •

స్థానిక సబ్ మేజిస్ట్రేటువద్ద శిక్షలు పడిన తర్వాత స్వాధీనంలో నున్న సారాను తగులబెట్టుటకు ఆడతైలు వ్యాపారి పిస్సింటి సంగమ్మ అనే ఆమె కివ్వగా, ఆమె అందు 15 సీసాల దొంగిలించి ఇంటికి తీసుకొని పోవుచుండగా పోలీసువారు పట్టుకొని మేజిస్ట్రేటు శ్రీ సుందరలాల్‌గారివద్ద కేసు పెట్టారు. ఆయన ఆ స్త్రీకి వెన్వెంటనే రు 100 జరిమానా విధించారు.

వత్తలూరు 20 వ తేదీన ఈ గ్రామంలో మధురకవి శ్రీ పాల వెంకటసుబ్బయ్య (యం. ఎల్. ఎ.)గారికి సన్మానం జరిగింది. విద్వాన్ శ్రీ జి. నారాయణగారు కవిగారి రచనలను గూర్చి, అందులోని విశేషములనుగూర్చి ముచ్చటించారు. వారి కావ్యం 'శాంతిదూత' కావ్య పఠనం జరిగిన తర్వాత వారిని వుచితరీతిని సత్కరించి, శాలువ, కలము వగైరా వస్తువులను బహూకరించారు. కవిగారు కృతజ్ఞతను తెలియపరచారు. కావ్యకర్త శ్రీ యం. డి. రహంతుల్లాగారి సందేశమును చదివి వినిపించారు. శ్రీ యం. గంగాధరంగారి కృతజ్ఞతతోను, అభినందనములతోను సభ ముగిసింది.

రేపల్లె ఈ తాలూకా గ్రామోద్యోగుల సర్వసభ్య సమావేశం తదవర్తి రామమోహనరావుగారి ధర్మసత్రమునందు శ్రీ పాలాటి విశ్వనాథంగారిఅధ్యక్షతన యిటీవల జరిగింది. సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ గుత్తికొండ సీతయ్య, శ్రీ కామరాజుగడ్డ వెంకట కుటుంబరావు (చాట్రగడ్డ కరణం) గార్ల మృతికి సంతాప తీర్మానం చేశారు. అధ్యక్షస్థానానికి శ్రీ పాలాటి విశ్వనాథరావుగారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

• • •

నవంబర్‌లో జరుగు కేంద్ర బాలబాలికల క్రీడోత్సవం జరుపుటకు గాను ఆహ్వాన సంఘాన్ని నియమించేనిమిత్తం రైలుపేటలోని పంచాయతీ బోర్డు స్కూలులో శ్రీ అనగాని భగవంతరావుగారి అధ్యక్షతను సభ జరిగింది. ప్రారంభంలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యం. సత్యనారాయణగారు క్రీడలవల్ల బాలబాలికలకు కలుగు వికాసాన్నిగురించిచెప్పి, అందుకు అందరికి గల బాధ్యతను గుర్తించి కార్యనిర్వహణకు అందరి సహకారమును అర్థించారు. క్రీడోత్సవమును నిర్వహించుటకు ఆహ్వాన సంఘాన్ని నియమించారు.

భట్టిప్రోలు తాలూకా హైస్కూలు ప్రధానోపాధ్యాయుల సమావేశం భట్టిప్రోలులో టి. యం. ఆర్. హైస్కూలులో శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణగారి అధ్యక్షతన జరిగింది. తాలూకాలోని ఉన్నత తరగతులకు ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయుల సమావేశాన్ని విద్యాశాఖాధికారితో సంప్రతించి ఏర్పాటు చేయుటకు కార్యదర్శికి అధికారమిచ్చారు.

ఖమ్మం మెట్టు ఖమ్మం ప్రాథమిక భూమి తనఖా బ్యాంకి ఎన్నికలు ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ జి. భట్‌గారి అధ్యక్షతన జరుపబడినవి. శ్రీయుతులు ఆయితరాజు రామారావు (ఖమ్మం), కె. రంగారెడ్డి (వాలేరు), శ్రీ పాటిల వీరన్న (నేలకొండపల్లి), శ్రీ కీలారు వెంకయ్య (చింతకాని), శ్రీ మానికొండ బుచ్చయ్య (తల్లంపాడు), శ్రీ ఉమ్మినేని సత్యం(మదిర)గార్లు డైరెక్టర్లుగా ఎన్నుకొనబడినారు. ఈ ఎన్నికలలో గతమాసంలో జిల్లాకాంగ్రెసు ఎన్నికలలో పాల్గొన్న పార్టీలు రెండు పోటిచేసినవి.

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు

కర్నూలు, అక్టోబరు 23 — ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు అక్టోబరు 28 వ తేదీని కర్నూలు నుంచి హైదరాబాద్ వెడతారు. అక్కడినుంచి ఆయన హైదరాబాద్ మంత్రులతో కలిసి అక్టోబరు 29 వ తేదీని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కంట్రోల్‌బోర్డు సమావేశంలో పాల్గొనడానికి డాముస్థలంవద్దకు వెడతారు.

అక్టోబరు 31 వ తేదీని సింగరాయకొండలో బోర్డు హైస్కూల్ భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత నెల్లూరు వెడతారు. అక్టోబరు 31 వ తేదీ సాయంత్రం సర్వేపల్లి దగ్గరలో వున్న ఇసుకపాలెంలో డిస్పెన్సరీ భవనానికి, బుచ్చిరెడ్డిపాలెంలో విద్యుచ్ఛక్తి సరఫరాకు ప్రారంభోత్సవం చేస్తారు. ఆయన నవంబరు 1 వ తేదీకి విజయవాడ వెడతారు. విజయవాడలో ఐక్యలెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. నవంబర్ 3, 4, 5 తేదీలలో సరిహద్దు సమస్యల గురించి మద్రాసు మంత్రులతో చర్చించడానికి విజయవాడనుంచి మద్రాసు వెడతారు. నవంబరు 6 వ తేదీని తిరిగి కర్నూలు వస్తారు.

ఢాకా, అక్టోబర్ 23 — తూర్పు పాకిస్తాన్ అవామీ లీగ్ అధ్యక్షునిగా తిరిగి మౌలానా భషాని ఎన్నిక అయినారు.

బళ్లపై పన్నులు విధించే అధికారం

మంత్రి నాగేశ్వరరావుగారికి కాతేరు పంచాయతీబోర్డు విజ్ఞప్తి

రాజమండ్రి, అక్టోబరు 20 — ఈ పూరికి రెండు మైళ్లలో ఉన్న కాతేరు గ్రామంలో రాజానగరం కమ్యూనిటీ ప్రాజెక్టు బ్లాక్‌వారు నిర్మించిన కమ్యూనిటీ హాలుకు, పార్కుకు స్థానిక స్వపరిపాలన శాఖా మాత్యులు డాక్టరు ఏ. బి. నాగేశ్వరరావుగారు 17 వ తేదీని ప్రారంభోత్సవం చేశారు.

మంత్రి కాతేరు రాగానే ఆ గ్రామ పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ గంగిన రామారావుగారు, రాజానగరం బ్లాక్ ఆఫీసరు శ్రీ జి. జానకిరామయ్య చౌదరిగారు మంత్రిని పూలదండలతో అలంకరించి స్వాగతం చెప్పారు

డాక్టర్ వి. వి ఆర్. దీక్షితులుగారు జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంలో జరిగిన బహిరంగ సభకు శ్రీ కాంద్రు పీరన్నగారు అధ్యక్షత వహించారు.

కాతేరు పంచాయతీబోర్డు తరఫున శ్రీ కాకరపర్తి భాస్కరరావుగారు మంత్రికి సన్మానపత్రాన్ని చదివి సమర్పించారు. అందులో తమ గ్రామానికి చెందిన చెరువు ప్రస్తుతం రెవిన్యూ పాలనలో ఉందనీ, దానిని కాతేరు పంచాయతీ బోర్డుకు ఇప్పించి పాట హక్కు యిప్పించమనీ, సైకిళ్ళకు బళ్ళకు పన్నులువేసే అధికారం యిప్పించమనీ, గోకవరం రోడ్డుతో కలిపేందుకు ఒక అప్రోచ్‌రోడ్డును వేయించవలసిందని జిల్లాబోర్డును ఆదేశించమనీ ఏటిపట్టు రైతులందరి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని తొర్రిగడ్డ పంపింగ్ స్కీము ను అమలు జరపమనీ ఆ స్కీము అమలు జరిగితే ఆప్రాంతం భూములన్నీ సస్యశ్యామలంకాగలవనీ తెలియజేశారు. అచట వసూలయ్యే పన్నులలో నాల్గవవంతు పంచాయతీకే యివ్వాలని కూడా సన్మానపత్రంలో పేర్కొన్నారు.

దానికి సమాధానమిస్తూ మంత్రి నాగేశ్వరరావుగారు ఇలా చెప్పారు:

"మీరు కోరిన కోర్కెలన్నీ సమంజసమే అయినాకూడా అన్నింటిని ప్రభుత్వం చెయ్యలేదు. సైకిళ్ళమీద బళ్ళమీద పన్నులు వసూలుచేసే అధికారం మొదటి తరగతి పంచాయతీ బోర్డులకు యిదివరకే వుంది. ఇప్పుడు కాతేరువంటి రెండవ తరగతి పంచాయతీ బోర్డులకు గూడా ప్రభుత్వం యివ్వబోతుంది. మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గ్రాంటుగా ఏమైనా సొమ్మిస్తామేగాని ప్రస్తుత ఆర్థిక స్థితిగతులలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి వసూలయిన సొమ్ములో నాల్గవవంతు ఇవ్వలేము.

"కామలాంబ చెరువు మీ పంచాయతీ బోర్డుకు అప్పగింతపెట్టే విషయమై నేను రెవిన్యూ మంత్రికి తెలియజేస్తాను. రోడ్ల విషయమై కూడా ఆలోచిస్తాను. ముఖ్యం గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా [?]నికి మంచినీళ్ళ కొళాయిలు కావాలని మీరడుగుతారేమో అనుకున్నాను. రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఆరోగ్యకరమైన మంచినీరు సప్లయి కావాలని నేను ప్రయత్నిస్తున్నాను. తొర్రిగడ్డ పంపింగ్ స్కీమువలన వచ్చే సత్ఫలితాలన్నీ నాకు తెలుసు. శ్రీ చిరుకొండ రామారావు గారు స్కీముకోసం ఎంతగా ప్రయత్నించారో మన మంతా ఎరుగుదుము. ఈ సమస్య వారి [?] సభా [?] శ్రీమతి నీరుకొండ వెంకట రత్నమ్మగారు కూడా ఈ స్కీము విషయమై నాతో మాట్లాడారు. ఏలాగయినా దీనిని ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్పించాలనే ఆంధ్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది."

తర్వాత శ్రీ కొకరాల బుచ్చిరాజుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

మంత్రిని రాజమండ్రి సహాదారి బంగాళాలో కాటంపరం పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ కాకరపర్తి భాస్కరరావుగారు కాతేరు పంచాయతీబోర్డు తరఫున దాని అధ్యక్షులు శ్రీ గంగిన రామారావుగారు కలుసుకొని వారివారి గ్రామాలలోని వివిధ [?] విజ్ఞప్తులను ఒక మెమొరాండం సమర్పించారు.

బంజరుభూ[?] పంపక[?]

సాగుచేసుకుంటు[?] వాటిని ఇవ్వాలని తాలూకాసభ తీ[?]

రేపల్లె, అక్టోబరు 22 — రే[?] బంజరు మహాసభ యిటీవల [?] శ్రీ శివనంపల్లి అమృతరావు[?] జరిగింది.

శ్రీ దోనేపూడి సుదర్శ[?] ఉద్దేశం తెలియజేశారు.

శ్రీ నూతలపాటి జోసెఫ్ [?] స్వాగతంలో రాజకీయ బాధితు[?] పన్నామంచే విషయంలో ఎవరి[?] తరం లేదన్నారు.

అయితే, బహుకాలంనుం[?] నష్టాలు పడి బంజరులను సా[?] కున్న వ్యవసాయ కూలీ[?] ఆక్రమణలనుండి తొలగించి, బాధితులనబడే వారందరికి య[?] గాదని, నిజమైన రా[?] తులను గుర్తించి, వారికి వ[?] దనా న్ని ము[?] ఏదో వ్యాపారమో, వ్యవస[?] కుని సుఖపడగల రన్నారు. భూస్వాముల ఆక్రమణలో [?] లను రాజకీయ బాధితుల[?] బాగుంటుం దన్నారు.

మొత్తంమీద బహుకాలం[?] ఆక్రమణలో వున్న బంజరు[?] ఇవ్వాలని, అంక భూముల[?] నుంచి సొసైటీల ద్వారా [?] కొని వరితానికి తెచ్చుకున్న[?] మార్కెటు రేటుకు అమ[?] తెలియవచ్చినదని, యిది [?] చాలా అన్యాయమని, [?] అన్ని సొసైటీలకే పట్టాల[?] ఈ పని సాధించుటకు తగి[?] ప్రభుత్వ దృష్టికి తెచ్చి[?] కావాలుకొనుటకు తా[?] పనిచెయ్యాలని అన్నారు.

శ్రీ [?] దోనేపూడి సుదర్శనం గారి[?] సించారు.

ఈ తాలూకాలోని పే[?] కాలీలు సంవత్సరముల త[?] కోర్కెసాగు చేసుకొనుచు[?] ఎవరు సాగుచేస్తుంటే వారి[?] వలసినదిగా ప్రభుత్వాన్ని[?] తీర్మానించారు.

"రాజకీయ బాధితుల[?] [?] ప్రభుత్వం ఒక జి.ఓను స్వ[?] తెలుస్తున్నది. అలా జి. ఓన్ను[?] అన్యాయం, అక్రమం. రా[?] భూములు యిచ్చే యెడల ని[?] బాధితులకు భూస్వాముల ఆ[?] బంజరును మార్కెట్ రేటుకు[?] నానికి విక్రయించిన జి. ఓను[?] భూమిని పేద ప్రజల అ[?] బంజరును రాజకీయ బాధితుల[?]

వెంటనే ఏర్పాటు చేయించా[?] రెండు మెమొరాండములు సమ[?]

శ్రీ బత్తిన సుబ్బారావు(య[?] గారు పేరలంకపల్లి దాంపై వం[?] నిర్మించకపోతే సంవత్సరంలో[?] ఎండి ప్రయాణాల మాట అట[?] ప్రయాణాలు గూడా సాగక గో[?] రాజమండ్రి కోమకొండ ప్రా[?] దం లేకుండా పోయిందని తె[?] మెమొరాండం సమర్పించారు

శ్రీయుతులు కాంద్రు [?] సుబ్బారావు, (యం. ఏ.) క[?] రావు, మొగతిదిశల వీరరాజు [?] పంపింగ్ స్కీము ఎలాగయినా [?] వర్ష ప్రణాళికలో చేర్చేట్లు తీ[?] చెయ్యవలసిందిగా కోరారు.

శ్రీ కలబరిగి రామారావుగా[?] పరిశ్రమనుస్థాపించి వారిలో ప[?] వున్న నిరుద్యోగాన్ని పో[?]



...జల్ ఆలీ కమిషన్ సూచనల వైపరీత్యం

...షా రాష్ట్రాల మహాసభ విమర్శ

...విశాలాంధ్ర నిర్మాణం జరిగేవరకు ...పోరాటం కొనసాగగలదని హెచ్చరిక

...బాద్, అక్టోబర్ 25—మూడు ...యిక్కడ జరుగుతున్న అఖిల ...రాష్ట్రాల మహాసభ కొన్వెన్షన్ నేటితో సమాప్త మయింది. ...కమిషన్ తాను సేకరించిన ...న్నిటినీ నిష్పాక్షికంగా పరిశీలించి ...ర్ణయాలు చెయ్యలేదని ఈ సభ ...తీర్మానం చేసింది. దీనిలో యింకా ...పున్నది:—

...గానే నిర్ణీతమైన పథకాలను బల ...సాక్ష్యాధారాలు చాలావరకు సేక ...నే అభిప్రాయం ఫజల్ ఆలీ ...వేదికను చదివినవారికి కలగక

...వేదికలో పెక్కు స్వవచన వ్యాఘా ...కమిషన్ చేసిన వాదాలు అవగా ...దంలేదు. ఒక సందర్భంలో ఒక ...ను ఆమోదించడానికి చెయ్యబడ్డ ...రొక సందర్భంలో అటువంటి ప్రతి ...తోసిపుచ్చడానికి చెయ్యబడింది ...పంజాబ్, మహారాష్ట్ర విశా...యంలో ఈ వైఖరి బాగా వ్యక్త

...లీ కమిషన్ సిఫారసులను ...యటకు పొక్కడానికి బుద్ధి ...ధికారులు అనుమతించారు. ...న్నింటిని ఒక మంత్రికి ...గాపించడం వరకు కూడా ...వహారం. బొంబాయి రెవిన్యూ ...చేసిన ప్రకటన బట్టి యిది

...హారాష్ట్ర, విశాలాంధ్రలను, ...ష్ట్రాన్ని అపేక్షిస్తున్న ప్రజల ...వేదిక వ్యాఘాతం కలిగిం

...రాష్ట్రాలను నిర్మించకపోతే, ...సాధించుకొనే నిమిత్తం ...ందుకొనే హక్కు వారికి

...సంయుక్త మహారాష్ట్రల ...ాక సంఖ్యాకులు కోరు ...నుండి మాత్రమే దీనిని వ్యతి ...క పంజాబ్ రాష్ట్రం విష ...ల నుంచేకాక, హిమాచల్ ...పించికూడా ప్రతిఘటన బయలు ...ఒక్క మాటలో చెప్పాలంటే, ...పకొంటున్నవారిని విడదీయ ...వుండాలని కోరుతున్న వారిని ...నికి కమిషన్ యత్నించింది. ...వైపరీత్యమేమిటంటే- తెలం...చే రక్షణలను గురించి, ఆంధ్ర ...ల హామీలను నమ్మలేమని ...స్తూ హిమాచల్ ప్రదేశ్ విష ...ం శాసన మూలకంగా హామీ ...న్నది.

..., సంయుక్త కర్ణాటక రాష్ట్రం ...భారత సమైక్యానికి ప్రమాదం ...లాంధ్ర, సంయుక్త మహా...ష్ట్రం వల్లనే అట్టి ముప్పు

...నిర్మాణానికి వ్యతిరేకంగా ...వాదం ఏ మాత్రం నచ్చడం ...అది చాలా లోపభూయిష్టంగా ... తెలంగాణా తన కాళ్ళపై ...లదని కమిషన్ ఏ ఆధారంతో ...చెప్పిన వివరాలు ఒప్పుకొంటే ...సలసరి ఆదాయం 17 రూపా...లో 11 రూపాయలు మాత్రమే ... ఆంటే ఆంధ్రతో పోలిస్తే ...పన్నుల భారం అధికమని ...ల్ల స్పష్టపడుతున్నది.''

సరిహద్దుల పునర్నిర్ణయం ఫిర్కాల ప్రాతిపదికపై జరగాలని, ఫిర్కాలు కూడా వివాదాస్పదంగా పరిణమించినప్పుడు గ్రామాలను లెక్కలోకి తీసికోవాలని ఈ సమావేశం సూచించింది.

పార్లమెంట్ సభ్యుడు, అఖిలభారత భాషా రాష్ట్రాల మహాసభ అధ్యక్షుడు డాక్టర్ ఎస్. ఎమ్. జయసూర్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన

శ్రీ గోల్వాల్కర్ వ్యతిరేకత

నాగపూర్, అక్టోబర్ 25—రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ నాయకుడు శ్రీ యం. ఎస్. గోల్వాల్కర్ విజయదశమి దినోత్సవం సందర్భంలో జరిగిన వలంటీర్ల ప్రదర్శనంలో ప్రసంగిస్తూ, భాషా ప్రయుక్తంగా దేశవిభజనకు తన విముఖత్వాన్ని ప్రకటించారు. ఇలాంటి విభజనవల్ల అవాంఛనీయమైన వివాదాలు పెరిగి, దేశసమైక్యతను భంగపరచగలవని కూడా నొక్కి వక్కాణించారు.

హిందూ మహాసభ కార్యదర్శి వైఖరి

పార్లమెంట్ సభ్యుడు, హిందూ మహాసభ కార్యదర్శి అయిన శ్రీ వి. జి. దేశపాండే నేడు ఆలీ కమిషన్ నివేదికలో మధ్యభారత్‌కు సంబంధించిన భాగాన్ని విమర్శించాడు.

మధ్యభారత్‌ను కొత్త మధ్యప్రదేశ్‌లో విలీనం చేయాలని కమిటీ సూచించింది. కొత్త మధ్యభారత్ భారమై పోగలదని, సాంస్కృతిక సమైక్యతగాని, భాషా ప్రాతిపదిక గాని ఈ కొత్త రాష్ట్రానికి వుండజాలవని, ఇక పరిపాలనా సౌలభ్యం వుండకపోగా అది దుస్తరమేకాగలదనికూడా ఈ ప్రకటనలో ఆయన వివరించాడు.

గ్వాలియర్ రాజధానిగా మధ్యభారత్‌ను ప్రత్యేక రాష్ట్రంగా వుంచడం మంచిదనికూడా ఆయన పేర్కొన్నాడు.

1955 అక్టోబర్ 27, గురువారం
మన్మథనామ సంవత్సర
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
ఏకాదశి ప॥ 4-3 గంటలవరకు
శతభిషం ప॥ 12-8 గం॥వరకు
వర్జ్యం: సా॥ 8-36 నుంచి 8-14 గం॥ వరకు

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 25—

నేటి ఓపెనింగ్	—	32.87
నేటి క్లోజింగ్	—	33.00

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 26—

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పొట్లు బంగారం రెడీ	95	7	0
వెండి 100 తులాలు	168	12	0
సవరను	61	4	0

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 26—వేరుసెనగపప్పు రెడీ 98-0-0 నూనె రు. 3-10-0 పిండి 148-0-0; కాయ పీనట్స్ రు. 4-0-0.

క్రీడాలోకం

హంగేరియన్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళు

గుంటూరులో జరగనున్న పోటీలలో పాల్గొంటారట

న్యూఢిల్లీ, అక్టోబర్ 25—సుప్రసిద్ధ హంగేరియన్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళు ఫెరెన్స్ సిడో, జో జెఫ్ కోక్జియన్ నవంబర్, డిసెంబర్‌లలో ఇండియా సందర్శించనున్నట్లు ఇండియా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ నేటి రాత్రి ఇక్కడ ప్రకటించింది.

సిడో, కోక్జియన్‌లు ఇండియాలో ఐదారు వారాలపాటు పర్యటిస్తారు. ముఖ్య కేంద్రాలలో ఎగ్జిబిషన్, టెస్ట్‌పోటీలు జరుపుతారు. గుంటూరులో జరుగనున్న నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలలో కూడా పాల్గొంటారు.

సిడో వయసు 32 సంవత్సరాలు. 1953 లో రుమేనియాలో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఇవాన్ అంద్రియడిస్‌ను (చెకొస్లోవాకియా) ఓడించి ఛాంపియన్ షిప్ సాధించాడు.

కోక్జియన్ 29 సంవత్సరాల యువకుడు. బొంబాయిలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో ఫైనలులో జాపనీస్ ఆటగాడు సతోష్ చే ఓడించబడినాడు. 1953 లో రుమేనియాలో జరిగిన ప్రపంచం పోటీలలో మరొకరితో కలిసి డబుల్స్ ఛాంపియన్‌షిప్, ఉట్రెఖ్ట్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్ పోటీలలో మరొకరితోచేరి మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్ సాధించాడు.

శ్రీ ఏ. ఆర్. కె. మూర్తి విజయం

ఒంగోలు టేబుల్ టెన్నిస్ పోటీల ఫలితాలు

ఒంగోలు, అక్టోబర్ 22—సి. వి. ఎన్. రీడింగ్ రూమ్ (ఒంగోలు) ఆధ్వర్యాన జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలలో ముగిసిన ఫలితాలు దిగువ తెల్పబడినవి:

ఫైనల్సు: సింగిల్స్: ఏ. ఆర్. కె. మూర్తి, కె. సూర్యనారాయణరావుగారిని 21-16, 21-14, 21-16 పాయింట్లతో ఓడించారు.

డబుల్స్: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, జి. ప్రసాద్: కె. సూర్యనారాయణరావు, ఆర్. వి. అప్పారావు 21-6, 21-15, 21-18 పాయింట్లు.

నాన్ మెడలిస్ట్స్ సింగిల్స్: కె. భాస్కర్, పి. తిలక్ 21-7, 21-13, 21-17.

సెమిఫైనల్సు: (సీనియర్లకు జరిగినవి) సింగిల్స్: కె. సూర్యనారాయణరావు: కె. 18-21, 21-15, 21-16, 21-19.

ఏ. ఆర్. కె. మూర్తి: ఆర్. కె. వి. ...శాస్త్రి 21-18, 16-21, 21-18, 21-14.

డబుల్స్—సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, జి. ప్రసాద్: జి. శివరామ్, పి. తిలక్ 21-12, 21-15, 21-18.

పోటీల అనంతరం డాక్టర్ జి. రామారావుగారు విజేతలకు బహుమతులు పంచిపెట్టారు.

సుప్రసిద్ధ చతురంగపు ఆటగాడు శ్రీ పి. తిలక్, టోర్నమెంటు కార్యదర్శి శ్రీ డి. ఎం. శాస్త్రి ఆ సందర్భంలో ప్రసంగించారు.

శ్రీ అర్జా జనార్దనరావు

మద్రాసు, అక్టోబర్ 23—ఇటీవల మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ అంగ సౌష్ఠవం పోటీలలో పాల్గొనడానికై ఇండియా ప్రతినిధిగా "1955 మిస్టర్ ఇండియా" ("భారత శ్రీ 1955") శ్రీ అర్జా జనార్దనరావుగారిని ఇండియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎన్నుకొన్నది. అయితే, ఆయనకు సుస్తీ చేసినందువల్లనూ, ఇతర యిబ్బందుల వల్లనూ మ్యూనిచ్ వెళ్ళలేక పోయారు.

ఆస్ట్రేలియాలో త్వరలో మరొక అంతర్జాతీయ అంగసౌష్ఠవ పోటీ వేరొక సంస్థ ఆధ్వర్యాన జరుగనున్నదనీ, దానిలో పాల్గొనడం నిమిత్తం శ్రీ జనార్దనరావు కృషిచేస్తున్నారనీ తెలియవచ్చింది.

అఖిల భారత బాడ్మింటన్ పోటీలు

ఆంధ్ర జట్టును పంపడానికి కృషి

రేపల్లె, అక్టోబర్ 22—ఆంధ్ర రాష్ట్ర బాడ్మింటన్ సంఘం కార్యదర్శి శ్రీ ప్రతల సీతారామశాస్త్రిగారు క్రింది విధంగా ప్రకటిస్తున్నారు:—

"హైదరాబాద్ బ్యాడ్‌మింటన్ సంఘంవారు రాబోవు డిసెంబరు మాసములోగాని, జనవరి మాసంలోగాని, అఖిల భారత బాడ్‌మింటన్ పోటీలను హైదరాబాదులో జరుపుటకు నిశ్చయించినారు. ఆ పోటీలకు ఆంధ్ర రాష్ట్రమునుంచికూడా ఒక జట్టును పంపుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. ఆంధ్రరాష్ట్ర బాడ్‌మింటన్ సంఘమువారు ఆంధ్ర రాష్ట్రములోని ముఖ్య ఆటగాళ్ళను కొంతమందిని ఆహ్వానించి ఆంధ్ర ముఖ్య పట్టణములలో ఒకచోట పోటీలను జరిపి ఆంధ్రరాష్ట్ర జట్టును నిర్ణయిస్తారు. ఆంధ్ర రాష్ట్ర సంఘము తుది నిర్ణయము చేసిన తరువాత పోటీలు జరుపు తేదీ, స్థలము, ఆహ్వానింపబడే ఆటగాళ్ళ పేర్లు ప్రకటిస్తారు."

• • •

గత ఆదివారంనాడు బొంబాయి రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో హైదరాబాద్ పోలీసులు (ఛాంపియనులు) ఉత్తర బొంబాయి జట్టును 3-0 గోలుంతో ఓడించారు.

వస్తుంది!
ప్రతిభా వారి
ఏది నిజం?
జానకి...గుమ్మడి...నాగభూషణం
రమణారెడ్డి రేలంగి జోగారావు
రచన: సుంకర. మ్యూజిక్: వేణు. కెమెరా: ప్రకాష్
తరువాత చిత్రం
దొంగలున్నారు జాగ్రత్త!
రచన...ఆత్రేయ.
నిర్మాత కృష్ణమూర్తి
దర్శకుడు..బాలచందర్.
పూర్ణ రిలీజు
మైసూరు...విజయవాడ...కోడి ఫ్రీ డిస్ట్రిబ్యూటర్లు



స్వతంత్ర వారి
ప్రొడక్షన్
నం. 2
కొరకు వేచియుండండి.
?
మా 2 వ నెంబరు తెలుగు చిత్రంలో నటించడానికి
నున్న యువక నటీనటులు కావలెను. కొత్తగాతీసిన
ఫోటోలతో దరఖాస్తులు పంపుకోనండి.
స్వతంత్ర ఫిలిమ్సు లిమిటెడ్,
17, బ్రాడీస్ రోడ్డు, మద్రాసు - 17.

...AO. at the "Indian Express" Press, Old Madras Club Compound

THE LARGEST CIRCULATED TELUG.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 252
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
28-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

నిరుద్యోగుల భీమా పథకం

అహమ్మదాబాద్, అక్టోబర్ 26—నిరుద్యోగులకు భీమా పథకాన్ని అమలుపరిచేవిషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ప్లానింగ్ శాఖా మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా వేడిక్కడ వెల్లడించాడు. ఈ పథకాన్ని పరిశీలించిన నిపుణుడు నివేదికను అందజేసినాడని, ప్లానింగ్ కమిషన్ పరిశీలిస్తున్నదని కూడా అన్నాడు.

భూస్వామ్య సంస్కరణలలో హైదరాబాదు ముందడుగు

రక్షిత కౌలుదార్లు నవంబరు 1 వ తేదీనుంచి భూఖామందులు కాగలరని ప్రకటన

అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం

జెనీవాలో చర్చలు నేడే ప్రారంభం

జెనీవా, అక్టోబర్ 26—గత జులైలో యిక్కడ జరిగిన 'శిఖరాగ్ర' సమావేశం నిర్ణయాలపై సంభాషణలను కొనసాగించే నిమిత్తం నాలుగు అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రులు రేపు సమావేశమౌతున్నారు.

ముందుగా యిక్కడకు వచ్చిన సోవియెట్ విదేశాంగమంత్రి మష్యూర్ మొలటాఫ్ నేడు ఒక ప్రకటన చేస్తూ ప్రచ్ఛన్న యుద్ధానికి స్వస్తిచెప్పి, వేర్వేరు రాజ్యాల మధ్య విశ్వాసం నెలకొల్పవలసివున్నదని అన్నాడు.

రష్యాకు ఐసెన్‌హోవర్ విజ్ఞాపన

అమెరికా వహిస్తున్న సమాధానపూర్వక వైఖరికి అనుగుణంగానే జెనీవాలో కృషిచేసి, ప్రపంచం యావత్తూ కోరుతున్న శాంతికి దోహద మీయవలసిందని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడు రష్యాను కోరాడు.

మూడు నెలల క్రితం జెనీవాలో ప్రదర్శించబడిన కార్యవ్యగ్రత వాస్తవమే అయితే విదేశాంగ మంత్రులు జర్మనీ ఏకీకరణ సమస్యను పరిష్కరించి, శాంతిస్థాపనకు గల యితర ప్రతిబంధకాలను తొలగించ గలుగుతారనే తాను ఆశిస్తున్నానని ఆయన అన్నాడు.

ఇజ్రాయల్‌కు రష్యా ఆయుధాల వాగ్దానం

నిజమేనని అమెరికా ధ్రువీకరణ

వాషింగ్టన్, అక్టోబర్ 26—ఇజ్రాయల్‌కు ఆయుధాలను సరఫరా చెయ్యడానికి రష్యా ప్రయత్నించినట్లు సూచించే కొత్త బోగట్టా తమకు చేరిందని ఒక అమెరికన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి నేడు అన్నాడు.

అక్టోబర్ 12 వ తేదీని "టాస్" వార్తాసంస్థ చేసిన ప్రకటనకు జవాబుగానే విదేశాంగ కార్యాలయ ప్రతినిధి పై సంగతి తెలియజేశాడు. ఆనాటి ప్రకటనలో ఇజ్రాయల్‌కు తాము ఆయుధాలు సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్లు అమెరికా అన్నమాట నిజంకాదనే 'టాస్' వార్తా సంస్థ పేర్కొన్నది.

ఖమ్మంమెట్టు జిల్లాలో స్థానికంగా సెలవు ప్రకటన

(మన విలేకరి) ఖమ్మంమెట్టు, అక్టోబరు 27—

1955 నవంబరు 1 వ తేదీ హైదరాబాద్ రాష్ట్రంలో చిరస్మరణీయం కానున్నది. ఈ తేదీ నుంచి, రక్షిత కౌలుదార్లు, తమ కింద వున్న భూముల యాజమాన్యాన్ని, వాటి యజమానుల నుంచి పొందనున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో భూముల పంపిణీకి ప్రశాంత విప్లవాన్ని సాధించిన హైదరాబాద్ రాష్ట్రం, ఈ విషయంలో మొత్తం ఇండియాకే మార్గదర్శకమైనది.

హైదరాబాద్ కౌలుదారీ భూముల చట్టం (1950) లోని 38 వ సెక్షన్ ప్రకారం, రక్షిత కౌలుదార్లు తాము సాగు చేసుకుంటున్న భూములకు యజమానులు కాగలరని హైదరాబాద్ ప్రభుత్వం "నోటిఫై" చేసింది.

వ్యవసాయ సంస్కరణల యుగంలో ఈ రోజుకు గల ప్రాధాన్యత దృష్ట్యాను, ఈ రోజును "వ్యవసాయ సంస్కరణల దినోత్సవం"గా పరిగణిస్తున్నందున, ఖమ్మం జిల్లా కలెక్టరు శ్రీ జి. వి. భట్‌గారు, నవంబరు 1 వ తేదీని జిల్లాలో స్థానికమైన సెలవు రోజుగా ప్రకటించడానికి కూడా అధికారమివ్వడం జరిగింది.

బుడతకీచులపై త్రిముఖంగా ఒత్తిడి

ఇండొనేసియనులకు పీటర్ అల్వేరెస్ విజ్ఞప్తి

బొంబాయి, అక్టోబర్ 26—మకోవాను పోర్చుగీసు చైనాకు ఇచ్చివేయాలని చైనా కోరడంతో పోర్చుగీసు వారిపై ద్విముఖంగా ఒత్తిడి ప్రారంభమైనదని గోవన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మిస్టర్ పీటర్ ఆల్వెరెస్ నేడిక్కడ ప్రకటించాడు.

ఇండొనేసియాలోని పోర్చుగీసు స్థావరం టిమోర్ నుంచి కూడా పోర్చుగీసువారు వైదొలగాలని ఇండొనేసియనులు ఉద్యమం ప్రారంభిస్తే పోర్చుగీసువారిపై త్రిముఖంగా ఒత్తిడి రాగలదని ఆయన సూచించాడు. అప్పుడు ఆసియా రాజ్యాలు వలసవాద నిర్మూలనకు సమైక్యంగా కృషి జరిపి, బాండుంగ్ తీర్మానాన్ని ఆచరణలో పెట్టగలవని అన్నాడు.

ఇంతలో యుద్ధ ప్రమాదం లేదు

మేజర్-జనరల్ బర్న్స్ ప్రకటన

న్యూయార్క్, అక్టోబర్ 26—పాలస్తీనాలో యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘాధికారిగా మిత్రరాజ్యసమితిచే నియమించబడిన మేజర్ జనరల్ ఇ. ఎల్. ఎమ్. బర్న్స్ పారిస్‌నుంచి నేడు యిక్కడకు విమానంలో రాగానే ఇజ్రాయల్‌కు, అరబ్ రాజ్యాలకు మధ్య వెంటనే యుద్ధం సంభవించే సూచన ఏదీ లేదనీ, వాటి మధ్య సంఘర్షణలు ఎక్కువగా జరిగినపుడే అది యుద్ధంగా పరిణమించవచ్చుననీ అన్నాడు.

ఇజ్రాయల్—అరబ్ పరిస్థితిపై సమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్‌తో సంప్రతింపుల నిమిత్తమే మేజర్ జనరల్ బర్న్స్ యిక్కడకు వచ్చాడు. అమెరికాలో ఆయన ఒక వారం రోజులు వుంటాడు.

తంజావూరులో గురువారంనాడు విపరీతంగా వర్షం కురిసినందున తిరుచి-తంజావూరు రైలు మార్గంమీద వర్షపు నీరు ప్రవహించినందున రైళ్ళ రాకపోకలకు అవరోధం కలిగింది.

మొరాకోకు తిరిగి మాజీ సుల్తాన్ రాక

మరాకేష్ పాషా సమర్థనకు ప్రజల హర్షం

మరాకేష్, అక్టోబర్ 27—మాజీ సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసుఫ్‌కు అనుకూలంగా నిన్న రాత్రి యిక్కడ ప్రదర్శనలు జరిపిన గుంపులపై సెనగలీస్ సైనికులు జరిపిన కాల్పుల ఫలితంగా యిద్దరు మరణించి పలుగురు గాయపడ్డారని తెలుస్తున్నది.

ఇంతవరకు మాజీ సుల్తాన్‌కు ప్రబల విరోధిగా వుంటూ వచ్చిన సిహాజ్ తమీ ఎల్‌గ్లావో (మరాకేష్ పాషా) బెన్‌యూసుఫ్ తిరిగి మొరాకోకు రావాలన్న ప్రజాభిమతంతో తాను ఏకీభవిస్తున్నానని ప్రకటించడంతో ఫ్రెంచి మొరాకోలోని అన్ని పట్టణాల ప్రజలు ఈ సందర్భంలో యింతవరకు తాము భావిస్తున్న తుది ప్రతిబంధకం కూడా తొలగిపోయిందని ఆనందంతో ప్రదర్శనలు ప్రారంభించారు.

అట్టి ప్రదర్శన సందర్భంగానే యిక్కడ కాల్పులు జరిగినవి.

తిరిగి విశ్వాస ప్రకటనకు ఫారే అభ్యర్థన

పారిస్, అక్టోబర్ 27—కార్యక్రమానికి సంబంధించిన ఒక అంశంపై వోటింగ్‌లో వోటమి పొందిన పిదప తన ప్రభుత్వం పట్ల వోటు ద్వారా విశ్వాసం ప్రకటించవలసిందని ఫ్రెంచి ప్రధాని మష్యూర్ ఫారె నేడు నేషనల్ అసెంబ్లీని కోరాడు.

మొరాకో, అల్జీరియా సమస్యలపై క్రిందటి నెలలో నెగ్గినా, ఈసారి ఫారె ప్రభుత్వం ప్రాతికూల్యాన్ని నిగ్రహించుకోవడం కష్టమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఈ పరిస్థితిలో వ్యతిరేకంగానే వోట్లుపడితే, జెనీవాలో చర్చల సమయంలో ఫ్రాన్సులో తిరిగి అరాచకస్థితి ఏర్పడగలదని కూడా పీరు అన్నారు.

నవంబరు 7 వ తేదీన జరుగనున్న రష్యా విప్లవ వార్షికోత్సవం సందర్భంగా వేయదగు నినాదాలలో "మిలిటరీజం పునరుద్ధరణను ప్రతిఘటిస్తున్న జపాన్‌వారి"ని మహత్తర "జాతికి చెందిన భారతీయుల"ను, "చైనా ప్రజల"ను అభినందిస్తున్న నినాదాలు కూడా కలవు.

మధ్యప్రాచ్యంలో రష్యా కొత్త ఎత్తులు: పాశ్చాత్య రాజ్యాల ఆందోళన

(నియన్ సెగ్రూ) పారిస్, అక్టోబర్ 25—

జెనీవాలో అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రుల సమావేశానికి సోవియెట్ విదేశాంగ మంత్రి మష్యూర్ మోలటాఫ్ సంతోషంగానే వెళ్ళవచ్చు. దీనికి కారణం ఒక్కటే. మధ్యప్రాచ్యంలో క్రెమ్లిన్ అవలంబించిన రాజనీతిని కొన్ని వారాల లోవుగా పరిస్థితిని పూర్తిగా తారుమారు చెయ్యడంతో ప్రపంచ వ్యవహారాలలో రష్యాదే పై చెయ్యి కావడం.

రష్యనులు తిరిగి పాశ్చాత్య రాజ్యాలను ఎటూ తోచని స్థితిలో పెట్టి కలవరపాటు కలిగిస్తున్నారు. రష్యా అభిప్రాయ లేవో తెలుసుకోలేక బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి విదేశాంగమంత్రులు ఆందోళన పడుతున్నారు.

సర్వనాశనం తెచ్చిపెట్టే తుపానును మించిన వేగంతో, ముందేమి ముప్పున్నదో అనే భయసంభ్రమాశ్చర్యాలతో ముగ్గురు పాశ్చాత్య విదేశాంగ మంత్రులను జెనీవాకు రప్పిస్తున్నదీ ఆందోళనే. ఈ కొత్త పరిస్థితి వారికి పెద్ద సమస్యగా పరిణమించింది.

ఇజ్రాయల్‌కు, అరబ్ రాజ్యాలకు మధ్య యింతవరకు ముగియని యుద్ధం యిప్పుడు పునః ప్రజ్వలించే ప్రమాదం ఏర్పడ్డది. అందుకనే ఇజ్రాయల్ ప్రధాని షారెట్ పాశ్చాత్య అగ్రరాజ్యత్రయ విదేశాంగ మంత్రులతో సంప్రతింపులకై పారిస్‌కు వచ్చాడు.

ఇష్టం లేకున్నా మష్యూర్ మోలటాఫ్‌ను కలుసుకొనేనిమిత్తం జెనీవాకు వెళ్లనున్నాడు. కొత్తగా ఆయుధాలతో బలపడిన అరబ్ రాజ్యాలు ఈజిప్టు నాయకత్వాన తమపై ముట్టడి జరపకుండా ముందుగానే ఇజ్రాయల్ యుద్ధాన్ని ప్రారంభించ వచ్చుననే వదంతి యిప్పుడు ప్రబలంగా వ్యాపించి వుంది.

యూదీయులకు యిప్పుడు భయపడవలసిన కారణమేమి? ఈజిప్టు చెకోస్లోవాకియానుంచి ఆయుధాలు కొనడం. చెకోస్లోవాకియా రష్యా ఉపగ్రహరాజ్యం. ప్రధాని రాజ్యం 'వై' అనకుండా ఏ ఉపగ్రహ రాజ్యమూ చర్య తీసుకొనజాలదు.

మధ్యప్రాచ్యంలో రష్యా వేస్తున్న ఎత్తులు పాశ్చాత్య అగ్రరాజ్యాలు మూడింటికీకూడా ప్రత్యేక తాపత్రయం తెచ్చిపెడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో తమ రక్షణఏర్పాట్లు రష్యా చర్యలవల్ల తారుమారైనాయని బ్రిటన్ ఆందోళన పడుతున్నది.

ఉత్తరాఫ్రికాలో దౌర్జన్యవాదులకు ఈజిప్టు నుంచి యితర అరబ్‌రాజ్యాలనుంచి ఆయుధాలు అందుతాయేమోనని ఫ్రెంచి విదేశాంగ మంత్రి భయపడుతున్నాడు.

ఉత్తర అట్లాంటిక్ ఒడంబడిక పటిష్ఠంగా వుండాలని, కొత్త ప్రాంతాలలో రష్యాకు స్థావరం చిక్కరాదనీ అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ అభిప్రాయపడుతున్నాడు.

మధ్యప్రాచ్యంలో పెట్రోల్‌కు సంబంధించిన పాశ్చాత్య అగ్రరాజ్యాలు మూడింటికీ ప్రయోజనాలున్నాయి. వీటివల్ల జెనీవా చర్చలలో యిప్పుడు ప్రధానాంశం మధ్యప్రాచ్యమే కాగలదు. చర్చలలో మష్యూర్ మోలటాఫ్‌దే పైచెయ్యి కాగలదు కూడా. అయితే తమ విజయానికి రష్యనులు లోలోపల మురిసినా, పాశ్చాత్య రాజ్యాల లక్ష్యాలకు, పొందికి సోవియెట్ విధానం అనుగుణమైనట్టిది కాదు.

"ఇండియాలో ప్రజాస్వామ్యానికి రాష్ట్రాల పునర్నిర్మాణం ఒక పెద్ద పరీక్ష"

—కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దేబర్ హెచ్చరిక

(మన విలేకరి) కోలారు, అక్టోబర్ 26—

"ప్రతి దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తరువాత ఎదుర్కొనవలసిన సమస్యలే, ఫజల్ అలీ కమిషన్ నివేదిక వల్ల మనం కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. ఇంతవరకు ప్రపంచ దేశాలలో ఎక్కడా జరగని విధంగా, మన దేశంలో రాష్ట్రాల పునర్నిర్మాణానికి ప్రయత్నం జరుగుతున్నదని విదేశ పత్రికలు కూడా వ్రాస్తున్నవి. కనక ఎంత ప్రశాంతంగా ఎలాంటి సాంప్రదాయాలలో మనం పోరాడి, బ్రిటిష్ వారిని సాగనంపామో, అదే విధంగా సుహృద్భావంతో ఈ సమస్యను కూడా పరిష్కరించు కొనడానికి మనం దీక్ష వూనాలి" అని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ నేడిచ్చట చెప్పారు.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ మైసూరు రాష్ట్రంలో అయిదు రోజుల పర్యటనను నేటి నుంచి ప్రారంభించారు. గత రాత్రి కోలారులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన యింకా యిలా అన్నారు:—

"స్వాతంత్ర్య పోరాటం వలెనే ఈనాడు కూడా మన నౌక పరీక్ష ఎదుర్కొన్నది. దీనితోకాని మనది పరోపకార పాండిత్యమో లేకసొంత పాండిత్యమో తేలిపోదు. ఈ పరీక్ష, స్కూలు పిల్లలకు సాలీనా జరుగుతూవుండే పరీక్షవంటిది కాదు. స్వాతంత్ర్య సాధనకు తయారుచేసుకున్న ఆయుధాలను మనం మర్చిపోయినప్పుడు, ఒకజాతిగా ఈ పరీక్షలో మనం గెలుపొందలేము. ఆ ఆయుధాన్ని విస్మరించినప్పుడు వోటమి కూడా తప్పదు.

"స్వాతంత్ర్యాన్ని కోరుకున్నప్పుడు, ఇలాంటి పరీక్షలన్నీ వుండగలవనే ఆలోచన బహుశా మనకు లేదు. అంతమాత్రాన, యిలాంటి పరీక్షలకు కారణం దేవుడని కాని, గాంధీజీ అని కాని చెప్పి తప్పులు ఎంచినకూడా ప్రయోజనంలేదు. ఒకవేళ ఈ పరీక్ష మంచి పెద్దలు తెలియక పోయినా, సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ఎలా సుస్థిరం చేసుకొనాలని అయినా ఆలోచించాలి. ఆ తరువాత గొప్పగా వున్న మన సన్నిహిత సంబంధాలలో బలహీనంగా వున్న భాగాలను బలపరచుకొనడానికి ప్రయత్నించి, తద్వారా మన దేశ సమైక్యతను కాపాడుకొనాలి"

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్, మైసూరు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. చెన్నయ్యగారితో కలిసి యిక్కడికి రాగానే కోలారు జిల్లా సరిహద్దువద్ద జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యం. సి. నాగయ్యరెడ్డిగారు, జిల్లా అధికారులు స్వాగతం చెప్పారు. కోలారు మునిసిపల్ సరిహద్దులవద్ద ప్రెసిడెంటు శ్రీ సి. హెచ్. వెంకటరమణప్పగారు స్వాగతం చెప్పి, కాంగ్రెసు అధ్యక్షుని ఊరేగింపుగా జీపుకారులో తీసుకొని వెళ్లారు. వేదికవద్ద దాదాపు 25 సంస్థలవారు సన్మాన పత్రాలు పుష్పమాలలు సమర్పించారు. శ్రీ అశ్వత్థరామ్‌గారి అభివందనాలతో సభ సమాప్తమైంది.

* * * *

బెంగుళూరు, అక్టోబర్ 27— నేటి ఉదయం యిక్కడ జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సభలో శ్రీ దేబర్ ప్రసంగిస్తూ దేశ ప్రజలను మానసికంగాను, సాంఘికంగాను ప్రజాస్వామ్యానికి సిద్ధం చేయడమనే గురుతరమైన బాధ్యత కాంగ్రెసు పైన కలదని అన్నారు.

ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులతో అసెంబ్లీలు ఏర్పడడం, వాటికి బాధ్యత వహించిన మంత్రులు పరిపాలించడం, వారేమో శాసనాలు చేయడం వగైరా ఏర్పాట్ల ద్వారా దేశంలో రాజకీయమైన ప్రజాస్వామికం వున్నా, అదే ప్రజాస్వామ్యమని చెప్పడానికి వీలులేదని అన్నారు. ప్రజాస్వామ్య మనేది ఒక జీవిత విధానమని. అందుకు ప్రభుత్వాధికారాలను ప్రయోగించి ప్రయోజనం లేదని, ప్రజలకు అందుకు తగిన శిక్షణను యివ్వవలసి వుంటుందని అన్నారు.

ప్రజలకు ప్రజాస్వామ్యంలో శిక్షణ యివ్వడానికి రెండు మార్గాలువున్నవి. ఒకటి ఆందోళనలు, ఉద్యమాలు జరిపించేది, అదే కమ్యూనిస్టులు అనుసరిస్తున్నది. దానివల్ల రక్తపాతం తప్పదు. రెండవ పద్ధతి- సహకారభావాన్ని పెంచేది. సుహృద్భావాన్ని ప్రోత్సహించేది. దీనినే కాంగ్రెసు అనుసరిస్తున్నది. అదే సరైనదని యిప్పటికి రుజువైనదని కూడా శ్రీ దేబర్ అన్నారు.

"ప్రజాస్వామ్యం అనేది ఎలా పని చేస్తుందో వివరిస్తూ ఇంగ్లండులో లేబర్ పార్టీవారు ఇండియాకు అధికారం అప్పగింత పెట్టదలచినప్పుడు, వలదని పెద్దగా ఆందోళన చేసినవారు ఆ దేశంలో ఎవ్వరూ లేరని, అలాంటిదే మన దేశంలో జరిగితే, హర్తాళ్‌లు, నిరాహారదీక్షలు, ప్రదర్శనలు తప్పవని అంటూ అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు శిక్షణ అవసరంగా కావాలని అన్నారు.

సహకారం, సుహృద్భావాలను పెంచినప్పుడు నిర్మాణాత్మకమైన కృషి సులభంగా జరిగిపోగలదని అన్నారు. నిర్మాణ కార్యక్రమం ద్వారా సంఘీభావాన్ని పెంచినప్పుడు ప్రజాస్వామ్యం ప్రవర్ధమానం కాగలదని అన్నారు.

శ్రీ దేబర్ నేటి ఉదయమే యిక్కడ బయలుదేరి మైసూరు వెళ్లారు. మాండ్య, హస్సన్, షిమోగా, చిత్తల్‌దుర్గం, కదూర్, తుమకూర్‌లను సందర్శించి 29 వ తేదీకి బెంగుళూరు తిరిగి వస్తారు.

సైనిక వందనం సంప్రదాయంలో మార్పు

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—నేడు పాలం విమానాశ్రయంలో ఇండొనేసియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ హట్టాకు సమర్పించబడిన సైనిక వందనంలో కొన్ని సంప్రదాయ సంబంధమైన మార్పులు చేయబడ్డాయి.

తనిఖీ సమయంలో పాత బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం మెడత్రిప్పకుండా ముక్కుకు సూటిగా చూడవలసిన భారత సైనికులు తమను పరీక్షిస్తున్న ఇండొనేసియన్ వైస్-ప్రెసిడెంట్ వైపు చూస్తూ నిలబడ్డారు.

రష్యన్ సైన్యంలో అమలులోవున్న ఈ సంప్రదాయాన్ని ఇటీవల సోవియెట్ యూనియన్‌లో పర్యటించినప్పుడు ప్రధాని నెహ్రూ మెచ్చుకొన్నట్టు తెలుస్తున్నది.

సైనిక వందనం సమర్పించవలసిన సైనికులు మామూలుప్రకారం మూడు పంక్తులలో కాక రెండు పంక్తులలో తీర్చి నిల్పబడ్డారు. వీరిలో మొదటి పంక్తిలోనివారు మాత్రమే తనిఖీ చేయబడ్డారు. నేడు జరిగిన సైనిక వందనంలో చేయబడిన మార్పులలో ఇది మరొకటి.

ఈ కొత్తపద్ధతి ఇటీవల భారత యుద్ధతంత్ర కార్యాలయాధికారుల ఆమోదాన్ని పొందింది.

తిరువాన్‌కూర్-కొచ్చిన్ యూనియన్‌లో ఆరు రోజులపాటు పర్యటిస్తున్న ఇండియా ప్రభుత్వం సమాచార శాఖామంత్రి డాక్టర్ కేస్కర్ గురువారంనాడు కొచ్చిన్ రేవును చూశాడు.

హైదరాబాదు 29 తేదీ మాత్రమే కవిరాజ్ పండిట్ దుర్గాదత్ శర్మ వైద్య వాచస్పతి
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన
నవరత్న కల్ప కనిపెట్టిన వారు



విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, తంజావూరు, శేలం, కాలికట్, ఎర్నాకుళం, కొట్టాయం, తిరువేంద్రం, అండ్ తిరునల్వేలినుండి హైద్రాబాద్ దర్శించెదరు.
హైద్రాబాద్: ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటిరోడ్డు, ఫోన్: 5591 యందు వీరిని కలుసుకొని సలహా పొందండి.
వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.
ఉ॥ 9-30 నుండి మ॥ 12-30 వరకు. సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు సంప్రదించండి.
నవరత్న - కల్ప వాడండి
ఆది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.
నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఫిస్టులు, బోదకాలు, తెల్లకుష్ఠు, మూలవ్యాధి, ఉబ్బసం వగైరాలకు అమోఘ నివారిణి.
తిరిగి ఆరోగ్యమును చేకూర్చు ఆదర్శమైన ఔషధం ఇది యొక్కటే.
శ్యాంపుల అడ్రెసుకు, కరపత్రాలకు వ్రాయండి:
NAVRATNA KALPA PHARMACY
Grams: Navratna. Jullundur City (India)

ఇజ్రాయల్ అభ్యర్థన

పారిస్, అక్టోబర్ 26—

అరబ్ రాజ్యాలకు కమ్యూనిస్టు రాజ్యాలు ఆయుధాలను సమకూర్చడం మూలంగా ఏర్పడ్డ ప్రమాదాన్ని ఎదుర్కొనగలగడానికి వీలుగా తమకు సహాయం చెయ్యవలసిందని ఇజ్రాయల్ ప్రధాని మోషెషారెట్ బ్రిటిష్, అమెరికన్ విదేశాంగ మంత్రులతో విడివిడిగా జరిపిన సమావేశాలలో కోరాడు.

ప్రకటన

విశాఖపట్టణములోని కింగ్ జార్జి ఆసుపత్రి, మరియు మహిళా, శిశువుల విక్టోరియా ఆసుపత్రి; గుంటూరు, కర్నూలులలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు; ఏలూరు, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, మచిలీపట్టణం, కడపలలోగల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులలో 1956 జనవరి 1 వ తేదీనుంచి ప్రారంభం కానున్న నర్సుల శిక్షణకు, తెలుగు రెండవ భాషగా గల స్త్రీ, పురుషులనుండి 1955 నవంబరు 18వ తేదీ, శుక్రవారము వరకూ దరఖాస్తులు కోరబడుచున్నవి. మొత్తము సీట్లలో 4% సీట్లు వరకే మగవారలను తీసుకొనుటకు అవకాశము కలదు.

(ఏ) సాధారణ విద్యాయోగ్యతలు: స్త్రీ అభ్యర్థులయితే కనీస సాధారణ విద్యాయోగ్యతలు సెకండరీ స్కూల్-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సుగాని, ఇంగ్లీషు హైస్కూలు లీవింగ్ సర్టిఫికెట్ కోర్సుగాని పూర్తిచేసి వుండవలెను. పురుషులయితే సెకండరీ స్కూలు-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణులై, యూనివర్సిటీ విద్యను అభ్యసించుటకు ఎలిజిబిలిటీని పొంది వుండవలెను; లేక ప్రభుత్వ ఉద్యోగమునకు నిర్ణయించిన కనీస విద్యాయోగ్యతలు కలిగి వుండవలెను.

హరిజనులు, మరియు వెనుకబడిన తరగతులకు చెందినవారయితే కనీస సాధారణ విద్యాయోగ్యతలు సెకండరీ స్కూలు-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి వుండవలెను; లేక ఇంగ్లీషు హైస్కూలు-లీవింగ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి వుండవలెను.

(బి) వయస్సు: 1956 జనవరి 1 వ తేదీ నాటికి స్త్రీ అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ళకి లోపల, 30 ఏళ్ళకు పైబడి వుండరాదు.

1956 జనవరి 1 వ తేదీనాటికి పురుషుల వయస్సు 17 ఏళ్ళకి లోపల, 22 ఏళ్ళకి పైబడి వుండరాదు. అయితే, నర్సు విద్యార్థులను నిర్ణయించు కమిటీ అర్హతనుబట్టి 23 ఏళ్ళ వయస్సు వరకూ అర్హులైన అభ్యర్థులను చేర్చుకోవచ్చు.

పై షరతులను తృప్తిపరచగల వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేయవలసి వున్నది.

ఇతర వివరములకు, ప్రెసిడెంటు, నర్సు విద్యార్థుల సెలెక్షన్ రీజనల్ కమిటీ, కింగ్ జార్జి ఆస్పటల్, విశాఖపట్టణం; సూపరింటెండెంటులు, గవర్నమెంటు జనరల్ ఆస్పత్రులు, గుంటూరు, కర్నూలు వారలకు వ్రాయండి. వయస్సు, విద్యాయోగ్యతలు, అభ్యర్థులు స్త్రీలైనదీ పురుషులైనదీ మొదలైన వివరములతో 9"×4" సైజుగలిగి, మీ స్వంత అడ్రెసు వ్రాసి, మూడు అణాల తపాలా బిళ్ళలు అంటించిన కవరును పంపుతూ వ్రాయండి.

దరఖాస్తుతో కావలసిన తపాలా బిళ్ళలు అంటించి కవరు జతపర్చని దరఖాస్తుదారులకు ప్రత్యుత్తరములు పంపబడవు.

బలూచిస్తాన్ గాంధీ సమద్ ఖాన్ అరెస్టు

కరాచీ, అక్టోబర్ 26—

బలూచిస్తాన్ గాంధీగా ప్రఖ్యాతిగాంచిన ఖాన్ అబ్దుస్ సమద్‌ఖాన్ గత రాత్రి క్వెట్టా డివిజన్‌లోని లోరాలై వద్ద అరెస్టు గావించబడినాడు.

ప్రజాక్షేమానికి భంగకరమైన చర్యలకు వాడిగట్టగా ఆయనపై నేరారోపణ జరిగింది.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రతిఘటన సంఘం సలహా సంఘంలో సమద్‌ఖాన్ సభ్యుడు. పుస్తునోరం సంఘానికి అధ్యక్షుడు. సమద్‌ఖాన్ తన గ్రామాన్ని దాటివెళ్ళరాదని నిరుడు జులైలో నిషేధాజ్ఞలు జారీచేయబడినవని, "విదేశాల ఏజంట్లు"తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఆయనకు ప్రత్యేకంగా హెచ్చరిక చేయబడిందని క్వెట్టాలోని ప్రభుత్వ ప్రతినిధి ఒకరన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఈ సంవత్సరం జులై నెలలో రద్దు చేయబడినవి. అప్పుడు ఆయన ప్రభుత్వ విద్రోహకర చర్యలను విరమించగలడని భావించడమైందని అయితే ఈ ఆశలు నిరాశలు అయినవని, నిషేధాజ్ఞలు తొలగించబడినప్పటి నుంచి ఖాన్ సమద్‌ఖాన్ ప్రజాశ్రేయస్సుకు భంగకరమైన చర్యలను సాగిస్తున్నాడని కూడా ఆ ప్రతినిధి అన్నాడు.

"విదేశాల ఏజంట్లు" అనడంలో భావమేమిటో క్వెట్టా వార్తలలో వివరించబడలేదు.

నిర్బంధంలోనుంచి 19 మంది అమెరికనులను చైనా విడుదలచేయడం ఉద్రిక్తత తగ్గిన ఫలితమే కాని, వారిని "హోమే బైదీలుగా" చైనా ఎన్నడూ పరిగణించలేదని ... జరిగిన సభలో ఉపన్యసిస్తూ కృష్ణ మీనన్ వివరించాడు.

మారుటేరు ప్రాంతంలో వానవల్ల వరిపంటకు దెబ్బ

పెనుగొండ, అక్టోబర్ 27—

మారుటేరు, పరిసర ప్రాంతాలలో ఇప్పటికి పదిహేను రోజులకు పైగా విడవకుండా వర్షాలు కురుస్తున్నందున పొట్టమీద వున్న వరి అంతా చాప చుట్టగా పడిపోయింది.

అత్తిల్లి, కృష్ణకోటలకు ఈ విధంగా భయపడుతున్నారు. ఇంగికోతకు వచ్చింది బాగా నష్టం సంభవించిందని అంటున్నారు కాని మురుగు వర్షాలవల్ల ఒక్కచోట కూడా కోత పట్టలేదు. (మ. వి.) ఈ రెండురకాల వరి అంతా బాలుపేసి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా కొద్దిరోజులు ఇలాగే మురుగు వర్షాలు కురిస్తే ఒక్క గింజ కూడా దక్కదని...

రాజస్థాన్ మంత్రి ఠీంఖారామ్ ఆర్య రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించాలని కేంద్ర పార్లమెంటరీ పార్టీ హెచ్చరించింది.

ట్రేడ్ మార్కు ఉల్లంఘనకు చర్య

మద్రాసులోని సెల్వం ఇండస్ట్రియల్స్ వారు తమ ఇంగువకు మెసర్స్ లాల్జీ గోధూ అండ్ కంపెనీవారి "ఎల్. జి" (L. G) ట్రేడ్ మార్కును ఉల్లంఘించి, ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషలలో అక్షరాలు, రంగు, మాటల శబ్దం, పోలిక వగైరాలలో తమ 'ఎస్. జి.' (S. G) మార్కు ఇంగువను, మెసర్స్ లాల్జీ గోధూ అండ్ కంపెనీవారి యింగువగా చలామణీ చేస్తూవున్న సందర్భంలో సెల్వం ఇండస్ట్రియల్స్‌మీద మెసర్స్ లాల్జీ గోధూ అండ్ కంపెనీవారు మద్రాసు హైకోర్టులో సి. ఎస్. 384/54 నంబరున దావాచేయగా, ప్రత్యర్థులు తమ 'ఎస్. జి.'(S. G) బ్రాండ్‌గాని, వాదుల "ఎల్. జి."(L. G) ట్రేడ్ మార్కుకు అనుకరణగావున్న ఇతర ఏ బ్రాండ్ గాని ఉపయోగించి, వాదుల ట్రేడ్‌మార్కును ఉల్లంఘించకుండాను, తమ సరకులను 'ఎల్. జి.'(L. G) అండ్ కంపెనీవారి సరకులుగా చలామణీ చేయకుండాను, ఒప్పుకొని యున్నారు. ఇంతే కాకుండ, మద్రాసు, సెల్వం ఇండస్ట్రియల్స్ ప్రొప్రయిటరు శ్రీ వేలాయుధ నాడార్, తమ 'ఎస్. జి.'(S. G) అట్ట పెట్టెలు, రాపర్లు, లేబిల్సు వగైరా నశింపజేయడానికి ఒప్పుకొనడంతోపాటు, మెసర్స్ లాల్జీ గోధూ అండ్ కంపెనీవారి ట్రేడ్‌మార్కును ఉల్లంఘించినందుకు ఖర్చులక్రిందను, పరిహారం క్రిందను రు. 500/-లు (అయిదు వందల రూపాయలు) మెసర్స్ లాల్జీ గోధూ అండ్ కంపెనీకి చెల్లించియున్నారు. పై విధంగా రాజీపడేట్టు మద్రాసు హైకోర్టు వారిచే 1955 సెప్టెంబరు 12 వ తేదీన డిక్రీ యివ్వబడింది.

లాల్జీ గోధూ అండ్ కో,
బొంబాయి — మద్రాసు — కుంభకోణం

న్యాయకళాశాల ఆంధ్రసమితి సహాయార్థం
29–10–55 ఉ. 10 గం. లకు
మద్రాసు పారగన్ థియేటరులో
పీపుల్సు ఆర్టు ప్రొడక్షన్స్ వారి

పల్లెటూరు (తెలుగు)

చిత్రం, నటీనటుల సమక్షంలో ప్రదర్శింపబడుతుంది. నటించినవారు: ఎన్. టి. రామారావు, రంగారావు, కమలాదేవి, కుటుంబరావు, శేషమాంబ, బేబీ కృష్ణవేణి, నాగభూషణం మున్నగువారు.

రేట్లు: రు. 1-14-0; 1-4-0; 0-10-0.

ఆంధ్ర పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

పని పేరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల కొరకు వసతి గృహము కట్టుట.

పై నుదహరించిన పనికి సీల్డు టెండర్లు (యల్. యస్. ఫారములో) శ్రీ విజయవాడ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు వారిచే వారి ఆఫీసులో 21-11-1955 తేదీ సాయంత్రం 4 గం. ల వరకు తీసుకొనబడును. మిగతా వివరములకు శ్రీ సూపరింటెండింగ్ ఇంజనీరు గారికి దరఖాస్తు పెట్టుకొనవలెను.

టెండరు ఫారముల ఖరీదు	రు 10-2-6
ప్రథమ ధరావతు	రు 8,200/-
ఆఖరివు ధరావతు	రు. 8,200/-

టెండరు డాక్యుమెంట్ల కొరకు దరఖాస్తు తేదీ 14-11-1955.

జి. పి. నరసింహారావు,
సూపరింటెండింగ్ ఇంజనీర్.

టెండరు

రాజమండ్రిలో సెంట్రల్ టుబాకో రీసర్చి లేబరేటరీయందు నీళ్ళసప్లయి ఏర్పాటుచేసి, శానిటరీ ఇన్‌స్టలేషన్సు అమర్చే నిమిత్తం, అప్రూవు కాబడిన సెంట్రల్ పి.డబ్ల్యు.డి., స్టేట్ పి.డబ్ల్యు.డి., ఎం.ఇ.ఎస్., రైల్వే కంట్రాక్టర్లనుండి సీలు చేయబడిన టెండర్లు మద్రాసు-10, కీల్పాక్, మిల్లర్స్ రోడ్డు నందలి, సెంట్రల్ పి.డబ్ల్యు.డి., మద్రాసు సెంట్రల్ డివిజన్ (నార్తు) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారిచే కోరబడుతున్నవి. ఎస్టిమేటు ఖరీదు రు. 23,695/- ధరావతు సొమ్ము రు. 1,185/- ముగింపు తేదీ 17-11-55 సా. 3 గం.లు, టెండరు ఫారములు, కంట్రాక్టు యితర షరతులు, ఎన్‌లిస్టుమెంటు సాక్ష్యాధారము, ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు చూపించి 15-11-55 వరకు పై ఆఫీసులోను, రాజమండ్రి, సీతాంపేట, సెంట్రల్ పి.డబ్ల్యు.డి., సబ్ డివిజనల్ ఆఫీసరుగారి ఆఫీసులోను కాపి 1కి రు. 5/- లు చొప్పున చెల్లించి పొందవచ్చును.

ఎపి-226 (16)



సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

సూచితము: మీకు ఎంత చెవుడున్నది? శ్రీ ఎవాల్యుయేటరుకు వ్రాసి మీకు మీరే తెలుసుకోండి. జాబులు ఇంగ్లీషులో వ్రాయవలెను.

THE MODERN RADIO COMPANY,
7, Landons Road, Madras-10.

రేడియోలు

ఫిలిప్సు డ్రై బ్యాటరీ రేడియోలు మా వద్ద దొరకును. ఏషియాటిక్ రేడియో కంపెనీ, 169, మౌంట్ రోడ్డు, మద్రాసు-2.
(అధికారం పొందిన డీలర్లు)

కోర్టు నోటీసు

మార్కాపురం డి మున్సబు కోర్టులో
ఒ. పి. 33/55

రాచపూటి వెంకట నర్సయ్య-అర్జీదారు యీనెంబరులోని అర్జీదారు లేటు రాచపూటి వెంకటేశం షరాఫ్ పుల్లయ్యకు తాను వారసుని లేటు వెంకటేశం షరాఫ్ పుల్లయ్యకు రావలసిన బాకీలు వసూలు చేసుకొనుటకు గాను తన పేర వారసు సర్టిఫికెట్టు యిప్పించమని మనవి చేసినందున యిందు విషయమై ఎవరికైనా అక్షేపణలు వున్నయెడల ఖుద్దున గాని వకీల్లద్వారా గాని 1955 సంగ అక్టోబరు నెల 31వ తేది వుదయం 11 గంటలకు హాజరై తెల్పుకోవలెను. లేనిచో అర్జీదారు కోరినమేరకు సర్టిఫికెట్టు పై కోర్టువారిచే యివ్వబడును.

శ్రీ వై. లక్ష్మయ్య,
బి. ఎ. బి. ఎల్., అడ్వకేటు,
మార్కాపురం, 14-10-55.

తాడిపత్రి, అక్టోబర్ 24— 15 వ తేదీన కొలిమిగుండ్ల పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. కోటయ్యగారు పోలీసు సిబ్బందితో కలిసి ఎదిరాడు, కోటబాడు, పేరుసోమల, మండ గ్రామంపై దాడిచేసి, 10 సారా బట్టీలు, సారాపూట, 6 గాలన్‌ల సాటు రయుకొని కొంత మంది ని తీసుకొనివస్తుండగా ఈ గ్రామం వాస్తవ్యులు ప్రతిఘటించారు. సెనట్లు తెలుస్తున్నది.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

1955 అక్టోబర్ 28, శుక్రవారం

వియత్‌నామ్ భవిష్యత్తు

క్రిందటివారం దక్షిణ వియత్‌నామ్‌లో జరిగిన రెఫరెండం ఫలితంగా మాజీచక్రవర్తి బావోదై పదచ్యుతుడు కావడం, ప్రధాని గోడిన్‌జెం అత్యధిక సంఖ్యాకులచే ప్రభుత్వాధిపతిగా ఎన్నుకోబడడం రెండు కారణాలను బట్టి ఆశ్చర్యపడవలసిన విషయాలు కావు.

మొదటిది; దక్షిణ వియత్‌నామ్ పేరుకు స్వతంత్ర దేశమే అయినా, పదచ్యుతినందిన బావోదై కాని, కొత్తగా రాజ్యాధిపత్యానికి వచ్చిన గోడిన్‌జెమ్ కాని అమెరికా, ఫ్రాన్సుల చెప్పుచేతలకు లోబడవలసిన పరిస్థితిలోనే వున్నారు. ప్రజలు ఎవరిని వరించినా, అమెరికా, ఫ్రాన్సు దేశాల మద్దతును ఎవరు సంపాదించగలరో వారే రాజ్యాధికారం చలాయించగలుగుతారు. లోగడ ఫ్రాన్సు అండ జేరి మాజీచక్రవర్తి బావోదై తన అధికారం నిలుపుకోగలిగాడు. జెనీవా ఒడంబడిక తరువాత దక్షిణ వియత్‌నామ్‌లో ఫ్రాన్సు పలుకుబడి క్షీణించింది. అమెరికా ప్రాబల్యం పెరిగింది. కమ్యూనిస్టులకు ప్రతికూలుడన్న హేతువుచే గోడిన్‌జెమ్ అమెరికా సహాయ సంపదలకు విశేషంగా పాత్రుడైనాడు. అమెరికన్ సహాయం చేతనే ప్రధానిగా తన ప్రభుత్వాన్ని పటిష్ఠం చేసుకుని, దేశంలో తలయెత్తిన ప్రైవేట్ సైన్యాలను చాలాభాగం అణచివేయగలిగాడు.

రెండవది; అత్యంత భోగలాలసుడైన మాజీచక్రవర్తి బావోదై, తన ప్రజలతో, ప్రభుత్వంతో సన్నిహిత సంబంధంలేక, తుదకు వారి అనురాగాన్ని సహా కోల్పోవడం అసహజం కాదు. ఏడాదిలో పదకొండు నెలలు బావోదై ఫ్రాన్సులోనే కాలక్షేపం చేసేవాడు. స్వదేశంలో గడిపే ఆ ఒక్క నెలఅయినా వేటకు, జూదానికి వినియోగించేవాడే కాని ప్రజలపై, ప్రభుత్వంపై బుద్ధి మరలనిచ్చేవాడు కాదు. ఫ్రెంచి ప్రభుత్వం ఏటేట తనకు చెల్లించే 35,00,000 పియాస్ట్రిస్ (సుమారు 8 లక్షల రూపాయలు) తో, పెక్కుమంది భార్యలతో ఏకానిస్ నగరంలోనో, ఏ సముద్ర తీరాల్లోనో విలాసంగా పొద్దులు పుచ్చేవాడు. ఇటి ప్రత్యర్థిపై విజయం సాధించడానికి గోడిన్‌జెమ్ గొప్ప ప్రజానుకూలుడు కానక్కరలేదు.

బావోదై పదవీచ్యుతిని గురించి కంట తడిపెట్టగలవారు దక్షిణ వియత్‌నామ్ ప్రజలలో నేమి, ఇతర దేశాలలో నేమి అంతగా ఉండకపోవచ్చు. కాని, కొత్తగా ప్రభుత్వాధిపత్యాన్ని చేపట్టిన గోడిన్‌జెమ్ పరిపాలనలో దక్షిణ, ఉత్తర వియత్‌నామ్‌ల భవిష్యత్తు ఏవిధంగా రూపొందనున్నదో అని ఆందోళన చెందేవారు మాత్రం ప్రపంచం మొత్తం మీద అనేకులు ఉండగలరనడానికి సందేహం లేదు.

గోడిన్‌జెమ్ దక్షిణ వియత్‌నామ్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించడం, అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, జపాన్, థాయిలెండ్ ప్రభుత్వాలు అప్పుడే తాము దానిని గుర్తించినట్టు వెల్లడించడం జరిగింది. అయితే, అంతమాత్రాన వియత్‌నామ్ సమస్య పరిష్కారం కాబోదు. జెనీవా ఒడంబడికననుసరించి ఉత్తర, దక్షిణ వియత్‌నామ్‌ల ఏకీకరణ సమస్యపై 1956 జులైలో ఉభయ రాష్ట్రాలలో ఎన్నికలు జరగాలి. దక్షిణ వియత్‌నామ్ ప్రధాని గోడిన్‌జెమ్ జెనీవా ఒడంబడిక షరతులకు ప్రతికూలుడన్న విషయం సుప్రసిద్ధం. అందు చేతనే ఎన్నికలను గురించి దక్షిణ వియత్‌నామ్, వియత్‌మిన్ ప్రభుత్వాలమధ్య గడచిన జులై 20తేదీ ని ప్రారంభం కావలసిన సంభాషణలు కొనసాగక పోవడమే కాక, అదేరోజున సైగాన్‌లో విపరీతంగా అల్లరులు చెలరేగడం, వాటిని వారించడానికి గోడిన్‌జెమ్ ప్రభుత్వం శ్రద్ధ వహించక పోవడం జరిగింది.

గోడిన్‌జెం నేడు తన దేశంలో మరింత ప్రాబల్యాన్ని, అధికారాన్ని పొందడంతో, దక్షిణ వియత్‌నామ్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించడంతో జెనీవా యుద్ధవిరమణ ఒడంబడిక షరతులననుసరించి ఎన్నికలు జరపడానికి అతడు ఇదివరలోకంటె ఎక్కువ అనమ్మతి చూపవచ్చు. అందుమూలంగా దక్షిణ వియత్‌నామ్, వియత్‌మిన్‌ల మధ్య పరిస్థితులు తిరిగి విషమరూపం దాల్చే అవకాశం లేకపోలేదు.

ప్రధాని గోడిన్‌జెమ్‌ను బలపరుస్తున్న అమెరికా, ఫ్రాన్సు వగైరా రాజ్యాలు పై ప్రమాదాన్ని గుర్తించి జెనీవా ఒడంబడిక షరతుల ప్రకారం దక్షిణోత్తర వియత్‌నామ్‌లలో సాధ్యమైనంత త్వరలో సక్రమంగా ఎన్నికలు జరపడానికి తోడ్పడాలి.

ఇండో-చైనా తిరిగి యుద్ధరంగంగా మారరాదనీ, ప్రపంచంలో శాంతికి భంగం కలగరాదనీ ఆశించే పక్షంలో అగ్రరాజ్యాలు పై విధంగా తమ కర్తవ్యం నిర్వర్తించాలి.

శ్రీకాకుళం పట్నానికి మంచినీటి సప్లయి

పథకం మంజూరు

కర్నూలు, అక్టోబర్ 27—ఆంధ్ర మంత్రివర్గపు ఆర్థిక స్థాయిసంఘంవారు నేడు కొన్ని పథకాలను మంజూరు చేశారు, అందులో శ్రీకాకుళం మంచినీటి సరఫరా పథకం ఒకటి.

కమ్యూనిటీ ప్రాజెక్టు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాంతాలలోను, జాతీయ వికాస కేంద్రాలలోను అమలు పరచడానికి మంజూరు చేయబడినపథకాలు ఇవి: (1) శ్రీకాకుళంజిల్లాలోని ఇచ్ఛాపురం కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో కుమ్మరులకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం, (2) కర్నూలు కడప కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో నంద్యాలలో ఫౌండ్రీని ప్రారంభించడం, (3) తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం జాతీయ వికాస కేంద్రంలో వడ్రంగంలో శిక్షణ కేంద్రం, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో వడ్రంగంలో శిక్షణ కేంద్రం.

గుంటూరులోని గవర్నమెంటు జనరల్ ఆసుపత్రిలో మూడు మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేయడాన్ని, విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో పేడియాట్రిక్ వార్డులో అదనపు నర్సింగ్ సిబ్బందిని నియమించడాన్ని కూడా ఆ సంఘం మంజూరుచేసింది.

ఇంకా యితర స్కీములు ఇవి:—ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద అవసరమైన మెటర్నిటీ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం, తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం మునిసిపల్ ప్రాంతంలోని రోడ్లను బాగుపరచడం, విశాఖపట్నం మెడికల్ కాలేజీలో మార్చురీ బ్లాక్ నిర్మాణం.

సిరియా లెబనాన్ రక్షణ సంధి

వచ్చేవారంలో చర్చలు

డమాస్కస్, అక్టోబర్ 26—క్రిందటివారంలో జరిగిన సిరియా-ఈజిప్టుల ఒడంబడికల సరళిలోనే ఒక సైనిక ఒడంబడికను తాము కూడా చేసుకొనడం విషయమై సిరియా, లెబనాన్‌లు వచ్చే వారంలో రాయబారాలు ప్రారంభించవచ్చునని యిక్కడి అభిజ్ఞ వర్గాలవారు నేడు అన్నారు.

ఈజిప్టుతో సిరియా ఒడంబడిక రెండు దేశాల సాయుధబలాలను ఒకే ఆధిపత్యంలో వుంచడానికి, యుద్ధం జరిగితే పరస్పరం కాపాడుకోడానికి ఉద్దేశించబడింది.

సౌదీ అరేబియా, ఈజిప్టులమధ్య సైనిక ఒడంబడికపై సంతకాలు రేపటికి వాయిదా వేయబడ్డాయి. దీనికి కారణమేదో వివరింపబడలేదు.

ఈ రెండు దేశాల ఒడంబడిక ప్రకారం రెండు సైన్యాలకుపైన సమష్టి యుద్ధతంత్ర కార్యాలయం కాంతకాలంలోను, యుద్ధకాలంలోను కూడా ఒక ఉమ్మడి కమాండ్ ఏర్పాటు జరుగగలదు.

“బొంబాయి ద్విభాషా రాష్ట్రంగా శాశ్వతంగా వుండడం మహారాష్ట్రులకు యిష్టమే”

—తమ తీర్మానాన్ని వివరిస్తూ శ్రీ శంకరరావుదేవ్ ప్రకటన

పూనా, అక్టోబర్ 26—

సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు అధ్యక్షుడు శ్రీ శంకరరావుదేవ్ నేడిచ్చట ప్రసంగిస్తూ ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలోనే శాశ్వతంగా వుండిపోవాలన్న అభిప్రాయం గుజరాతీలకు వుంటే, అందుకు మహారాష్ట్రులు సంతోషంగా అంగీకరించగలరని నొక్కి వక్కాణించారు.

అన్ని గుజరాతీ, మరాటీ ప్రాంతాలతో ఉమ్మడి బొంబాయి రాష్ట్రం రూపొందాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానంలో అయిదు సంవత్సరాల అనంతరం విడిపోగల స్వేచ్ఛ గుజరాతీలకు వుండగలదన్న సూచనను, ఆ గడువు అనంతరం గుజరాతీ సోదరులు విడిపోవాలన్న అభిప్రాయం మహారాష్ట్రులకు వుందన్న అర్థం చెప్పుకొనరాదని కూడా శ్రీ శంకరరావు దేవ్ స్పష్టపరచారు.

మహారాష్ట్రులు కోరుతున్న ఉమ్మడి బొంబాయి రాష్ట్రం సహకారాన్ని వాంఛిస్తున్నది కాదని గుజరాతీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానంపై వ్యాఖ్యానిస్తూ శ్రీ శంకరరావు దేవ్ నేడొక ప్రకటన చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్ స్నేహపూర్వకంగా చేసిన ప్రతిపాదనను గుజరాతీ కాంగ్రెస్ ఆమోదించివుంటే తమ కెంతో సంతోషం కలిగేదని చెబుతూ, గుజరాతీ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానం కూడా మహారాష్ట్ర కాంగ్రెసు తీర్మానించిన విధంగా ఉమ్మడి బొంబాయి రాష్ట్రం రూపొందడానికే దారి తీస్తున్నదిగా వున్నందున దానికి తాను స్వాగతం చెబుతున్నామని అన్నారు, గుజరాతీ నాయకుల చిత్తశుద్ధిని శంకిస్తున్న సూచనలు మహారాష్ట్ర కాంగ్రెసు తీర్మానంలో ఎక్కడా కానరావని, కాగా మహారాష్ట్ర నాయకుల చిత్తశుద్ధిని శంకిస్తున్నట్లు గుజరాతీ కాంగ్రెసు తీర్మానించడం విచారాన్ని కలిగిస్తున్నదని కూడా వివరించారు.

ఉమ్మడి రాష్ట్రం రూపొందడానికి అంగీకరిస్తున్న గుజరాతీ సోదరులు, మహారాష్ట్రులకు చెందిన విదర్భను కూడా విలీనం చేసుకొనడాన్ని కాదనడం ఎందువల్ల జరుగుతున్నదో తనకు అర్థం కావడంలేదని అన్నారు. జాతీయ శ్రేయస్సు దృష్ట్యా గుజరాతీలు కోరుతున్న ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో అన్ని గుజరాతీ ప్రాంతాలు చేరి వుంటున్నవని, అందువల్ల గుజరాతీల చిరకాల వాంఛితం తీరుతున్నదని అంటూ, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంలో చేరివుండే, వారి చిరకాల వాంఛితం కూడా తీరడానికి ఎందుకు సహకరించరాదని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రాంతాలలో ఒక భాగాన్ని విదర్భ రాష్ట్రంగా విడిగా ఎందుకు వుంచాలని ప్రశ్నించారు, అందువల్లనే, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా విదర్భనుకూడా ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో చేర్చడానికి మహారాష్ట్ర కాంగ్రెసు సూచించిందని, అందుకు విదర్భలో వ్యతిరేకత కలదని చెప్పడంకంటె, వారి సహకారాన్ని కూడా పొందడానికి సహాయపడడం మంచిదని అన్నారు.

కాంగ్రెసు సంస్థ నిర్మాణంకోసం బొంబాయి నగరాన్ని ప్రత్యేక ప్రదేశ్ కమిటీగా గుర్తించడాన్ని మహారాష్ట్రులు దానిని ప్రత్యేక రాష్ట్రముగా అంగీకరిస్తున్నారనే వాదనను ఖండిస్తూ, మహారాష్ట్ర ప్రాంతంగా వున్న విదర్భలో విదర్భ కాంగ్రెసు, నాగపూర్ కాంగ్రెసు అనే రెండు కమిటీలు కలవని, యిప్పుడా రెండింటిని చేర్చి విదర్భ రాష్ట్రంగా చేయదలుస్తున్నారనిగుర్తుంచుకుంటే, బొంబాయినిగురించి చేస్తున్న వాదనచెల్లదని అన్నారు. బొంబాయిరాష్ట్రాన్ని మహారాష్ట్ర, బొంబాయి, గుజరాత్‌లుగా విభజించడానికి మహారాష్ట్రులు ఎన్నటికీ అంగీకరించరని శ్రీ దేవ్ నొక్కి వక్కాణించారు. ఈ విషయంలో కాంగ్రెసు హైకమాండ్‌కు, ప్రధాని నెహ్రూకు గుజరాతీ సోదరులకు మహారాష్ట్ర కాంగ్రెసు చేసిన సముచిత ప్రతిపాదనను గురించి నచ్చచెప్పగలనన్న ఆశాభావాన్ని కూడా ప్రకటించారు.

శ్రీ గాడ్గిల్ వాదన

నాగపూర్, అక్టోబర్ 26—ఆర్. ఎస్. దీక్షిత్ గ్రంథాల వజ్రోత్సవానికి పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎన్. వి. గాడ్గిల్ అధ్యక్షత వహిస్తూ, మహారాష్ట్రులకు ఫజల్ ఆలీ కమిషన్ చేసిన అన్యాయాన్ని చివరకు పార్లమెంటు తొలగించగలదన్న విశ్వాసాన్ని ప్రకటించారు. 14 రాష్ట్రాలను భాషా ప్రయుక్తంగా ఏర్పాటుచేసి మహారాష్ట్రులకు మాత్రమే అన్యాయం చేశారని కూడా అన్నారు.

మహారాష్ట్రుల న్యాయమైన కోర్కెను అగ్రనాయకులు గుర్తించనందువల్లనే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తున్నారని, కాని బొంబాయి నగరం విషయంలోనే అభిప్రాయ భేదాలు కలవని అన్నారు. బొంబాయి నగరాన్ని ప్రత్యేక రాష్ట్రం చేసినప్పుడు, అది “కుట్రలకు” నిలయమై మరొక షాంగ్‌హై నగరంగా తయారై దేశభద్రతకు భంగం కలిగించగలదని హెచ్చరించారు.

బొంబాయి నగరం మినహాగా విదర్భతో సహా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని గురించి యోచించగలిగిన అగ్రనాయకులు, బొంబాయి నగరంతో సహా సంయుక్త మహారాష్ట్రాన్ని కాదనడంలో లక్ష్యం కనిపించడం లేదని కూడా చెప్పారు. బొంబాయి నగరాన్ని అభివృద్ధి చేసింది గుజరాతీ పెట్టుబడిదారులనే వాదనకు సమాధానం చెబుతూ, దేశం మొత్తంమీద పెట్టుబడివల్ల బొంబాయి నగరం ఆకర్షించిందని, ప్రస్తుతంలోని రైల్వేలు కూడా ఎగ్గొట్టి ఒక ఆదాయం ఉయోగిస్తుంటే బొంబాయి నగరానికి ప్రయోజనం కష్టడం సహజంగా జరుగుతున్న

విదర్భవాదుల రాయబారం

నాగపూర్, అక్టోబర్ 26—ఢిల్లీ నుంచి విమానంమీద బెంగుళూరు వెడుతున్న కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్‌ను, నేడిచ్చట విమానాశ్రయంలో విదర్భ రాష్ట్రవాదులు, ఆర్థికమంత్రి శ్రీ బ్రిజ్‌లాల్‌బియానీ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ కన్నంవార్ నాయకత్వాన కలుసుకొని, విదర్భ ప్రజానీకం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని వివరించారు. ఎలాంటి పరిస్థితులలోనువారు మరొక రాష్ట్రంలో చేరడానికి యిష్టపడరనికూడా స్పష్టం చేశారట.

హీరే ఆరోపణపై

ఫజల్ ఆలీకమిషన్ ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—బొంబాయి రెవిన్యూ మంత్రి శ్రీ హీరే ఈమధ్య మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలో ప్రసంగిస్తూ, బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని అంగీకరిస్తూ వ్రాసిన నివేదిక భాగాన్ని ఫజల్ ఆలీ కమిషన్ సభ్యులొకరు తనకు చదివి వినిపించినట్టు చేసిన ఆరోపణను ఖండిస్తూ ఫజల్‌ఆలీ కమిషన్‌వారు నేడొక పత్రికా ప్రకటన చేశారు.

సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు ప్రతినిధులను చివరిదఫాగా 1955 జూన్ 3 వ తేదీన కమిషన్‌వారు కలుసుకున్నారని, యితర ప్రాంతాల ప్రతినిధులకువలెనే వారినికూడా వ్యక్తిగతంగాగాని, ఉమ్మడిగాగాని కలుసుకొనడం జరిగిందని, అందరికీ సమంజసమైన సామరస్యాన్ని సాధించడానికి మాత్రమే ఈ సమాలోచనలు ఉద్దేశించబడినవని వివరించారు.

ఇలా సమాలోచనలు పూర్తిచేసిన తరువాత జూన్ చివరివారంలో కమిషన్‌వారు వివిధ ప్రతిపాదనలపై నిర్ణయాలకుగాను సమావేశమైనారని, అంతకు ముందు సంయుక్త మహారాష్ట్రాన్ని గురించిగాని, మరే ప్రతిపాదనను గురించిగాని ఎట్టి నిర్ణయానికి రాలేదని స్పష్టంచేశారు. అంతేకాదు, చిత్తు ప్రతిపాదనలనేవి కూడా తయారుచేయలేదని అన్నారు. పోతే నివేదిక రచన కూడా జులై తొలి వారంలో ప్రారంభించి సెప్టెంబర్ రెండవ వారంలో అచ్చుకు పంపించారని, ఈ కాలంలో కమిషన్ సభ్యులెవ్వరూ శ్రీ హీరేను కలుసుకొని మాట్లాడలేదని కూడా తెలియచేశారు. కనుకనే శ్రీ హీరే చేసిన ఆరోపణ నిజంకాదని అన్నారు.

ఐక్య కేరళ

కాంగ్రెసునాయకుల సమాలోచనలు

మద్రాసు, అక్టోబరు 26—కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాధవన్ నాయర్ నేటి ఉదయమే ఢిల్లీనుంచి విమానంమీద యిక్కడకు వచ్చిన వెంటనే కొచ్చిన్‌కు బయలుదేరి వెళ్ళారు.

కొట్టాయంలో అక్టోబరు 30 వ తేదీన కేరళ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీల సంయుక్త సమావేశం జరుగుతున్నది. ఇతర విషయాలతోపాటు ఫజల్ ఆలీకమిషన్ నివేదికను చర్చించనున్న ఆ సమావేశంలో పాల్గొనడానికిగాను శ్రీ మాధవన్ నాయర్ బయలుదేరి వెడుతున్నారు. ఆయన పదిరోజులు తిరువాన్కూర్-కొచ్చిన్‌లో పర్యటనచేసిన, మలబార్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రతినిధులను కలుసుకొని, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై వారి అభిప్రాయాలను తెలుసుకొనదలంచారు కూడా. కేరళ రాష్ట్ర నిర్మాణ సమస్యలపై మలబార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మధ్య వున్న అభిప్రాయ భేదాలను తగ్గించి సామరస్యం సాధించడానికిగాను శ్రీ మాధవన్‌నాయర్ ప్రయత్నించగలరని తెలుస్తున్నది.

కేరళ రాష్ట్ర నిర్మాణ సమస్యలను గురించి చర్చించడానికిగాను కేరళ పార్లమెంటు సభ్యుల, అసెంబ్లీ సభ్యుల సంయుక్త సమావేశాన్ని నవంబర్ 15 వ తేదీలోగా నే ఏర్పాటు చేయాలని ఐక్యకేరళ కమిటీ అధ్యక్షుడు శ్రీ కె. పి. కేశవమీనన్ ను రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ కాంతన్ నాయర్ నేడు కోరారు. ఎర్నాకుళం నుంచి శ్రీ కేశవ

బళ్లారి సమస్య

ఆంధ్ర, కర్నాటక నాయకులతో శ్రీ డేబర్ చర్చిస్తారట

న్యూఢిల్లీ, అక్టోబర్ 25—బళ్ళారి భవితవ్య సమస్యను గురించి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్ ఈ వారంలో నాలుగు రోజులపాటు మైసూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్ర, కర్నాటక నాయకులతో సమాలోచనలు జరపగలరని తలంచబడుతున్నది.

కాంగ్రెసు సంస్థ తరఫున ఆయన మామూలుగా పర్యటనకు వస్తున్నప్పటికీ, ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రకటించబడిననాటినుంచి వివాదాలకు దారితీసిన బళ్లారిసమస్యను గురించి ఆయన సమాలోచనలు జరపడం సంభవం కావచ్చునని భావిస్తున్నారు. ఈ సమాలోచనకుగాను ఆంధ్ర, హైదరాబాద్ ముఖ్యమంత్రులు బెంగుళూరుకు పిలిపించగలరని కూడా అనుకొంటున్నారు.

మైసూరు పర్యటనకుగాను శ్రీ డేబర్ రేపే యిక్కడనుంచి బయలుదేరుతున్నారు.

మీనన్‌కు ఆయన ఒక టెలిగ్రాం పంపిస్తూ, ఈ సభలో సర్వపక్ష ప్రతినిధి వర్గాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపించి, ఆర్థికంగా కేరళ రాష్ట్రానికి వుండగల చిక్కులు, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద జరగగల సహాయాన్నిగురించి విజ్ఞప్తి చేయించాలని కూడా సూచించారు.

తిరువాన్కూర్-కొచ్చిన్‌లో వున్న నేటి ప్రభుత్వం, అసెంబ్లీలో మెజారిటీ కోసం తిరువాన్కూర్ తమిళ గ్రూపు వోట్లమీద ఆధారపడు తున్నందున, కేరళ రాష్ట్రం శ్రేయస్సుకోసం కేంద్రంతో గట్టిగా వ్యవహరించలేక పోతున్నదని కూడా అన్నారు.

పార్లమెంటు సభ్యుడు శ్రీ ఆర్. వేలాయుధన్ ఎర్నాకులంనుంచి నేడొక ప్రకటన చేస్తూ కేరళరాష్ట్ర నిర్మాణానికి స్వాగతం చెబుతూ తిరువాన్కూర్‌లోని కొన్ని తమిళ తాలూకాలను మద్రాసులో విలీనంచేస్తున్నందుకు విచారాన్ని ప్రకటించారు.

ఆంధ్ర, తెలంగాణాల వేరుపాటు దుస్సహం

హైదరాబాద్ కార్మిక ఉపమంత్రి శ్రీ రాజలింగంగారి సూచన

మధిర, అక్టోబర్ 23—హైదరాబాద్ ప్రభుత్వ కార్మిక, పబ్లిక్ వర్క్సు శాఖల ఉపమంత్రి శ్రీ యం. యస్. రాజలింగంగారు మధిర తాలూకా యువజన కాంగ్రెస్‌కు ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో మాట్లాడుతూ, తెలంగాణా సంస్కృతి, భాష సర్కారు జిల్లాల సంస్కృతికి భిన్నంకాదని, భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ప్రకారం ఏక భాష, ఏక సంస్కృతిగల ఆంధ్ర, తెలంగాణాలను వేరుచెయ్యక విశాలాంధ్రను నిర్మించాలని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏ ఆంధ్రుడు సహించజాలడని వక్కాణించారు.

తదుపరి విశాలాంధ్ర తక్షణ స్థాపనకు చర్య గైకొనవలసిందిగా శ్రీ కొలిపాక రామచంద్రారావు, శ్రీ శీలం సిద్ధారెడ్డిగార్లు కూడా ప్రసంగించారు. మధిర తాలూకా పట్టణ కాంగ్రెస్ ఆడ్‌హాక్ కమిటీని స్థాపించారు.

మధిర తాలూకా యువజన కాంగ్రెసు అధ్యక్షులుగా శ్రీ వొంకాయలపాటి శ్రీనివాసరావుగారు, శ్రీ మిరియాల జనార్దన గుప్తగారు ఉపాధ్యక్షులుగా; శ్రీ వొంకాయలపాటి జనార్దనరావు, శ్రీ రామరాజుగారు కార్యదర్శి ఎన్నుకోబడ్డారు. తొమ్మిదిమంది కార్యవర్గసభ్యులు.

మధిర పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు: శ్రీ నంబూరి శివసత్యనారాయణగారు, కార్యదర్శి: శ్రీ గురుమూర్తి, శ్రీరాంసింగ్ గార్లు; సభ్యులు: శ్రీయుతులు పబ్బతి సుబ్బారావు, వి. శ్రీనివాసరావు, బొడ్డు రాములు, కోణ సత్యనారాయణ, కె. రామకోటి, బండి వెంకటేశ్వర్లు, కె. పిచ్చయ్య, బి. కోటేశ్వరరావు, జి. దానయ్య గార్లు

ఆంధ్ర ప్రజాపార్టీ

విశాఖపట్నం, అక్టోబర్ 27—ఆంధ్ర ప్రజాపార్టీ కార్యవర్గం కిందటి సమావేశంలో చేసిన తీర్మానం, ప్రకారం జిల్లాబోర్డుల విషయమై చర్చించేందుకు గాను తాడేపల్లిగూడెంలో నవంబర్ మూడవ తేదీన పార్టీ సమావేశం ఏర్పాటుచేయబడినట్లు అధ్యక్షుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు నేడు ప్రకటించారు.

ఇండియా హోంశాఖ మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ అక్టోబర్ 30 వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళి అస్సాం, త్రిపుర, మణిపూర్‌లలో ఏడు రోజులపాటు పర్యటిస్తాడు.

“ఉస్మానియా యూనివర్సిటీని పోషించలేని తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధ్యం?”

—విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి ప్రశ్న

హైదరాబాద్, అక్టోబర్ 24-“ఉస్మానియా యూనివర్సిటీని శేషించిన హైదరాబాద్ రాష్ట్రం భరించలేదు కనక దానిని కేంద్రానికి అప్పగింత పెట్టాలని వాదించేవారే తెలంగాణా చిరకాలం ప్రత్యేక రాష్ట్రంగా వుండిపోగల ఆర్థికస్తోమతను కలిగివుంటుందని ఎలా చెప్పగల”రని ప్రశ్నిస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి శ్రీ పి. పుల్లారెడ్డి (యం. యల్. ఏ.) గారు నేడొక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన పూర్తి పాఠ మిది:—

“ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని వాదిస్తున్న పెద్దలు, ఉస్మానియా వంటి పెద్ద యూనివర్సిటీని శేషించిన హైదరాబాద్ రాష్ట్రం వంటి చిన్నరాష్ట్రం భరించలేదు కనక దానిని కేంద్రానికి అప్పగింత పెట్టాలని; నిజాం ప్రవర్తన సంతృప్తికరంగా వున్నది కనక శేషించిన హైదరాబాద్‌కు ఆయనే రాజప్రముఖ్‌గా వున్నా అభ్యంతరం వుండదని ప్రకటనలు చేశారు.

“ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్నికి మహోజ్జ్వలమైన భవిష్యత్తు కలదని, ఆ రాష్ట్రం సుఖసంపదలకు నిలయం కాగలదని కూడా వీరే ఒక వైపున చెబుతూ, మరొకవైపున ఉస్మానియావంటి పెద్ద యూనివర్సిటీని భరించలేమని చెప్పుకుంటున్నారు. కనక వీరివాదనలు పరస్పరం విరుద్ధంగా వుంటున్నవనేది తెలిసిపోతున్నది. ఇందులోని రాజకీయాలు కూడా బహిరంగ మౌతున్నవి.

“శేషించిన హైదరాబాద్‌లో ప్రజల విద్యాభివృద్ధికి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో అవసరం. దీని విషయంలో కమిషన్ చేసిన సిఫారసులు అప్రస్తుతం కూడాను దీనినుంచి రాజకీయ ప్రయోజనాలు సాధించాలన్న ప్రయత్నం జరుగుతున్నది కూడా: స్థానిక విద్యార్థులకు ఈ యూనివర్సిటీ ఎంతో అవసరమేకాక, మరొక విషయాన్ని కూడా నేనీ సందర్భంలో చెప్పదలచాను. కాలేజీలలో చోటులేక, అనేకమంది విద్యార్థులకు ఈ ఏడాది సీట్లు దొరకలేదు, అలాంటిస్థితిలో ఈ యూనివర్సిటీని కేంద్రం తీసుకున్నప్పుడు, విద్యార్థులు యింకా ఎక్కువ చిక్కులను ఎదుర్కొనవలసివస్తుంది. కనకనే, దక్షిణాదిని హిందీబోధనకు చేస్తేప్రయత్నాలకుగాను కేంద్రం ఈ యూనివర్సిటీని తీసుకొనరాదన్న అభిప్రాయం ప్రజలలో గట్టిగా కానవస్తున్నది.

“ఒకవేళ కేంద్రానికి హిందీవిశ్వవిద్యాలయమనేది అవసరమైతే దానిని హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించవచ్చు, నష్ట పరిహారం తీసుకొని ఇవ్వవచ్చునని ప్రవర్తించారని చేస్తున్న పొగడ్తలు, తెలంగాణాకు ఆయనే రాజప్రముఖ్‌గా వుండవచ్చుననే ప్రచారం ఎందువల్ల జరుగుతున్నదోకాని, అది రకరకాల అనుమానాలకు దారి తీస్తున్నది. ఈ రాజప్రముఖ్ పదవులనేవి ఎంత త్వరితంగాపోతే మనకు అంతమంచిది.

“ఉస్మానియావంటి పెద్ద యూనివర్సిటీని ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం పోషించలేదన్న వాదన చేస్తున్నారంటే, తెలంగాణా ఆర్థిక స్తోమతను గురించి అప్పుడే తెలంగాణావాదులే శంకిస్తున్నారన్న మాట. తెలంగాణాలో పన్నుల భారం ఆంధ్రలో కంటె హెచ్చుగా వుంది. ఇంకా పెంచడానికి అవకాశం ఎంతమాత్రం లేదు. నిజపరిస్థితి యిలాంటిదని మనకు తెలిసి వున్నప్పుడు, తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ సిబ్బందిని తగ్గించక తప్పదు. నిరుద్యోగం పెరుగుతుంది. అభివృద్ధి ప్రణాళికలకు తగిన ఆర్థిక స్తోమత వుండదు. ఆ విధంగా అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించినంతవరకు భవిష్యత్తు అంధకారమే.

“అదీ కాక, కేవలం తొమ్మిది జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రానికి రాజధానిగా వున్నందున హైదరాబాద్ యిప్పుడున్న ప్రతిపత్తిని కోల్పోగలదు కూడా. తెలంగాణాలో నూటికి 90 మంది ప్రత్యేకరాష్ట్రాన్ని కోరుతున్నారనడం నిజంకాదు. పరిస్థితి యిందుకు వ్యతిరేకంగా వుంది. అధిక సంఖ్యాకులు విశాలాంధ్రకు సుముఖులు: కనక సామాన్య ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా, శేషించిన హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రలో సత్వరమే విలీనమై, హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర రూపొందడం ఎంతో అవసరం; ఇలా ఏర్పడగల విశాలాంధ్ర రాష్ట్రం, ఆదర్శమైన శ్రేయోరాజ్యం కాగలదని ఫజల్ ఆలీ కమిషన్‌వారు చెప్పివున్నారు కూడా.”

“ఈ నిజాం రాజప్రముఖ్‌గా ఉక్కగా

“ఆసియనులకు అవమానకరం”

గోవాలో విదేశీ పాలనపై చైనీస్ పత్రిక విమర్శ

హాంక్‌కాంగ్, అక్టోబర్ 26—గోవా, డయ్యూ, డామన్‌లలో వలసపాలన కొనసాగించడానికి పోర్చుగల్ చేస్తున్న ప్రయత్నాలు, మకోవాలో పోర్చుగీసువారి దుశ్చర్యలు చైనా, ఇండియా, ఆసియా ప్రజలకే అవమానకరమైనవని “పెకింగ్ పీపుల్స్ డెయిలీ” నేడు విమర్శించినట్లు పెకింగ్ రేడియో ప్రకటించింది.

మకోవా చైనాకు తిరిగి ఇచ్చివెయ్యవలసినదనడంలో సందేహంలేదని క్రిందటి నెలలో ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, మకోవా అధికారులు తమ దుశ్చర్యలకు తగు ఫలితం అనుభవించగలరని హెచ్చరించింది.

బ్యాంకి భవనంపై పిడుగుపాటు

రేపల్లె తాలూకా కాంగ్రెసు అధ్యక్షునికి ప్రమాదం తప్పిన వైనం

రేపల్లె, అక్టోబర్ 25—ఈరోజు ఉదయం 5-30 గంటలకు రైలుపేటలోని భూమితనఖా బ్యాంకు వసతిగృహంపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటుకు భవనంలోని కార్యదర్శి ఆఫీస్ రూములోని పై దూలం బాగా బీట్లువిచ్చి కొన్ని ముక్కలు క్రింద పడినవి. అద్యతేని గదికిటికీతమ్ములు వూడిపోయినవి. గదివాకిలి ద్వారబంధంపై 9 అంగుళాలముక్క అప్పటికి నిద్రలేచి వరండాలో కూచొని వున్న తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సనకా కోటయ్యగారికి కుడిచెవుపై తలకి వచ్చి కొట్టుకుని చిన్నగాయం పడి రక్తం కారింది. అక్కడనే వున్న బ్యాంకి అధ్యక్షులు శ్రీ ఉన్నవ చింపయ్యగారు, ఇంకా మరికొందరు ఆషాకుకు కొంతసేపటికి తెప్పరిల్లారు. వీరికి ఏమి ప్రమాదం జరగలేదు. శ్రీ కోటయ్యగారికి ప్రాథమిక చికిత్స జరిగింది. కులాసాగానే వున్నారు. ఈ భవనానికి 20 గజాలదూరంలో వున్న ఒక స్త్రీ క్రింద పడిపోగా మూతికి దెబ్బతగిలి రక్తం కారినది. వెంటనే ఆసుపత్రికి తీసుకుపెళ్ళి చికిత్స చేశారు. ఇక్కడికి దగ్గరలో వున్న తాటిచెట్టుపై కూడా పడి చెట్టుమొవ్వు ఆకు కాలిపోయింది. నూతనంగా తాలూకా కాంగ్రెస్‌కు అధ్యక్షుడుగా ఎన్నికై ప్రమాదం తప్పిన శ్రీ సనకా కోటయ్యగారిని అనేకమంది పెద్దలు వచ్చి పరామర్శించి వారిని ఆశీర్వదించారు.

రేపల్లె తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక

ఒక్క వోటు మెజారిటీతో శ్రీ కోటయ్యగారి గెలుపు

(మన విలేఖరి)

రేపల్లె, అక్టోబర్ 24—రేపల్లె తాలూకా కాంగ్రెస్ సంఘ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ రోజున ఇక్కడ శ్రీ కృష్ణ సినిమా హాలులో ఎలక్షన్ ఆఫీసరు శ్రీ బొజ్జా ఆదినారాయణ రావుగారి అధ్యక్షతను జరిగినవి. సభ్యులు 61 మంది పూర్తిగా హాజరైనారు. అధ్యక్ష స్థానానికి శ్రీ సనకా కోటయ్యగారు, శ్రీ పూసడపు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేశారు. ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగింది. శ్రీ సనకా కోటయ్యగారికి 31 వోట్లు, శ్రీ పూసడపు సుబ్రహ్మణ్యం గారికి 30 ఓట్లు వచ్చినందున ఒక ఓటు మెజారిటీతో శ్రీ సనకా కోటయ్యగారు గెలుపొందినారని ఎన్నికోఫీసరు నిర్ణయించారు.

కార్యవర్గాన్ని ఎన్నుకొనటానికి అధికారమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించి అధ్యక్షులుగా ఎన్నుకోబడిన శ్రీ సనకా కోటయ్య గారిని వారి మిత్రులు, పౌరులు పూల దండలతో సన్మానించారు. శ్రీ కోటయ్య గారు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూడానని వీరి అధ్యక్షతను ఈ తాలూకా కాంగ్రెసు సంఘం ఆదర్శవంతముగా పని చేయునని ఆశించు చున్నానని సభ్యులు ఈ ఎన్నికను ప్రశాంతంగా జరిపించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నానని శ్రీ ఆదినారాయణ రావుగారు అన్నారు. నూతనాధ్యక్షులు శ్రీ సనకా కోటయ్యగారు తమయందు చూపిన ఆదరణకు, అభిమానమునకు సభ్యులకు కృతజ్ఞతను తెలియపరచి తమకుగల బాధ్యతా నిర్వహణలో సభ్యుల, తాలూకాలోని పెద్దల సహకారాన్ని అర్థించారు.

ఆంధ్ర వాణిజ్య మండలి కొత్త కార్యవర్గం

అధ్యక్షుడుగా తిరిగి శ్రీ సోమయాజులుగారి ఎన్నిక

మద్రాసు, అక్టోబర్ 27—ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా శ్రీ కె. వి. సోమయాజులుగారు తిరిగి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీ వి. వేణుగోపాల్ (మద్రాసు), శ్రీ బి. ఎంబెరుమానార్ శెట్టి (మద్రాసు), శ్రీ కె. శేషాద్రి (కర్నూల్) గార్లు ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారు.

మద్రాసు ఆయిల్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీ వి. ఎస్. కృష్ణమూర్తి, దక్షిణభారత వక్క దిగుమతిదారుల సంఘం ప్రతినిధి శ్రీ ఎం. ఆర్. గణేశన్. (మద్రాసు), గౌతమి వాణిజ్యమండలి ప్రతినిధి శ్రీ నాగవరపు శేషగిరిరావు (రాజమండ్రి) గార్లు అనుబంధపు వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు.

శ్రీయుతులు:— టి. నానుశంకర్ ఠాకర్, రసిక్‌లాల్ ఎం. మెహతా, జి. వి. ఎం. కె. ఆర్య, పి. లక్ష్మీపతినాయుడుగార్లు మద్రాసు నగరసభ్యుల ప్రతినిధులుగాను, శ్రీయుతులు, కె. ఎస్. దత్, విశాఖపట్నం, పాలెపు దశరథరామిరెడ్డి, గూడూరు, జి. సి. పట్టాభిరామ్, చిలుకలూరిపేట, టి. బాలయ్య, (ఎం. ఎల్. ఏ.) గుంటూరు, ఎం. హరిశ్చంద్ర ప్రసాద్, (ఎం. ఎల్. ఏ.), తణుకు, చిత్తూరి అప్పలనాయుడు, కాకినాడ, ఆర్. కొలప్ప, వెంకటగిరి, మిసెస్ టిర్లీ స్టెంజెన్ బొంబాయి, జిల్లాలలోని ఇతర పట్టణాల సభ్యుల ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు.

ఆంధ్ర వాణిజ్యమండలి 27 వ వార్షిక సర్వసభ్య సమావేశం నేటి సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీ ప్రకాశ్ గారు ప్రారంభోత్సవం చేస్తారు.

Iris Inks
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్,
మద్రాసు-4 — బెంగుళూరు-3

ప్రకటన

కర్నూలు, ఆంధ్ర సర్కిల్, తంతి తపాలా శాఖ డైరెక్టర్ ఆఫీసులో స్టెనో గ్రాఫర్ల కేడరుకు రెక్రూటుమెంటు నిమిత్తము 1956 జనవరి 29 వ తేదీన పోటీ పరీక్ష జరుగుతుంది. కర్నూలు పోస్టాఫీసులో ఆంధ్ర సర్కిల్, తంతి తపాలాశాఖ డైరెక్టరుకు చెల్లింప బడేట్లు ఇండియన్ పోస్టల్ ఆర్డరు ద్వారా రు 1/- పంపి, కర్నూలు ఆంధ్ర సర్కిల్, తంతి తపాలాశాఖ డైరెక్టరు ఆఫీసునుండి నిర్ణీతమైన దరఖాస్తు ఫారము, ఇన్‌స్ట్రక్షన్ కాపీ పొందవచ్చును. (నిమ్న తరగతులు- జాతుల అభ్యర్థులు నాలుగు అణాలు మాత్రమే మణిఆర్డరు ద్వారాగాని, కౌంటరులో జమకట్టినట్టు పోస్టాఫీసు నుండి (క్రెడిట్ సర్టిఫికెట్లు ద్వారాగాని పంపవలెను) దరఖాస్తుఫారము కొరకు పంపే మనుపులు 14-11-55 వరకు మాత్రమే అందుకొనబడును. దరఖాస్తు ఫారములను పూర్తిచేసి, పరీక్షా రుసుముక్రింద, ఆంధ్ర సర్కిల్, తంతి తపాలాశాఖ డైరెక్టరు పేర, రు 4/-ల ఇండియన్ పోస్టల్ ఆర్డరు జతపర్చి పంపవలెను, (నిమ్న తరగతులు, నిమ్న జాతులు, అనాది జాతులు రు 1/- మాత్రమే పంపవలెను) వయస్సు విద్యార్హతలు గురించిన డాక్యుమెంట్ల కాపీలు అటెస్టు చేయించి, దరఖాస్తుతో జతపరిచి పంపవలెను. దరఖాస్తులు 5-12-1955 లోగా కర్నూలులోని తంతి తపాలా శాఖ డైరెక్టరు ఆఫీసుకు చేరునట్లు పంపవలెను. వ్యక్తిపేరున ఏ మాత్రం పంపగూడదు. ఈ ఉద్యోగాలకు జీతం స్కేల్ రు. 80-5-120-ఇబి-8-200-10/2-220 ఉన్న సెంట్రల్ గవర్నమెంటు రేట్ల ప్రకారము మామూలు అలవెన్సులున్ను యివ్వబడును. కాళీలు సుమారు 2 కలవు. దరఖాస్తుదార్లు మెట్రిక్యులేషన్ గాని రికగ్నైజు కాబడిన యూనివర్సిటీలో దానికి సమానమైన పరీక్షగాని ప్యాసైవుండవలెను. సర్టిఫికెట్టులో ప్రాంతీయభాష (తెలుగు) ఒకటిగా నుండవలెను. వయస్సు: పరీక్ష తేది నాటికి 18 సంవత్సరాల లోపు 24 సంవత్సరాలు మించి వుండగూడదు. నిమ్న తరగతులు నిమ్న జాతుల అభ్యర్థులకు వయోగరిష్ఠ పరిమితి 28 సంవత్సరాలు. మామూలుగా, నిర్వాసితులకు, రిట్రెంచి చేయబడిన సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగులకు, స్టేటుగవర్నమెంటు సప్లయి డిపార్టుమెంటునుండి రిట్రెంచి చేయబడిన ఉద్యోగులకు, వయోగరిష్ఠ పరిమితి సడలించబడును. డొమిసైల్: అభ్యర్థి (ఏ) ఇండియా పౌరుడై లేదా (బి) సిక్కిం పౌరుడై లేదా (సి) ఇండియాలో శాశ్వతంగా నివాసం యేర్పరచుకొనే ఉద్దేశ్యంతో, పాకిస్తాన్ నుండి వలస వచ్చినవ్యక్తి అయివుండాలి. లేదా (డి) నేపాల్ పౌరుడైనా లేదా ఇండియాలో పోర్చుగీస్ స్థావరంలోని పౌరుడైనా అయివుండాలి. సి. లేదా డి. తరగతిలో చేరిన అభ్యర్థి అయినచో, అతనిపేర భారత ప్రభుత్వంచే ఎలిజిబిలిటీ సర్టిఫికేటు మంజూరు చేయబడి వుండవలెను. అభ్యర్థులకు డిక్టేషను యివ్వబడును. 500 మాటలు ప్రతి ఐదు నిమిషాలకు 80 మాటల స్పీడుతో డిక్టేషను యివ్వబడును. వారు దానిని 55 నిమిషాలలో ట్రాన్సుస్క్రైబు చేయవలెను. నూటికి 5 తప్పులు అనుమతింపబడును. యోగ్యతా క్రమమునుబట్టి అభ్యర్థులు సెలెక్టు చేసుకొనబడెదరు. సెలెక్టు అయిన అభ్యర్థులు శారీరకంగా తగియుండి వారి శీలము, పూర్వపు నడవడి పరిశీలనమీద తృప్తికరంగా ఉన్ననే ఉద్యోగమునకు నియమింపబడెదరు. పరీక్ష నిమిత్తం రాకపోకలకు అభ్యర్థులకు ప్రయాణ అలవెన్సు యివ్వబడదు. జాబులన్నీయు డైరెక్టర్, తంతి తపాలాశాఖ, ఆంధ్ర సర్కిల్‌కు హోదా చిరునామాకే వ్రాయవలెను. వ్యక్తిపేర వ్రాయకూడదు. దరఖాస్తు కవరుమీద "స్టెనోగ్రాఫర్స్ నియామకమునకు దరఖాస్తు" అని సూపర్ స్క్రైబు చేయవలెను.

ఏ.సి-446 (4)

ఆంధ్రా హైవేసు డిపార్టుమెంటు
టెండరు నోటీసు

ది 10-11-1955 తేదీ 4 గంటలవరకూ K 2 ఫారములో ఈ దిగువ సుదహరించిన మెటీరియల్సు సప్లయి చేయుటకు కాకినాడ హైవేసు సూపరింటెండింగు ఇంజనీయరు వారిచే సీలుచేసిన టెండర్లు తీసుకొనబడును. టెండరు డాక్యుమెంట్లు ఖరీదు ఆలమూరు హైవేసు డివిజను ఇంజనీయరుగారిచే పేరు III అదర్ రెమిటెన్సెస్ క్రింద రూ. 10-2-6 చెల్లించిన చలానాను దఖలు పరచినవారికి ఆఫీసు పనిచేయు రోజులలో అమ్మబడును.

(1) 3,4" బి.ఎస్.ఎస్. సైజు గ్రానైటు మెటలు 100 యూనిట్లు

(2) 1½" బి.ఎస్.ఎస్ సైజు గ్రానైటు మెటలు 1,500 యూనిట్లు

ధరావత్తు సొమ్ము రూ. 2120/- చలానా రూపముగా పంపవలెను.

మెటీరియల్సు సప్లయి చేయు స్థలము గౌతమి బ్రిడ్జిసైటు (ఆలమూరు).

గౌతమి బ్రిడ్జి నెంబరు 12/1 వద్దాగ్నింటిలో హైవే మార్జినులో.

సూపరింటెండింగు ఇంజనీరు,
(హైవేసు) పబ్లిక్ వర్కుసు, కాకినాడ.

దక్షిణ వియత్‌నామ్ రిపబ్లిక్ కు మరిమూడు రాజ్యాల పరిగణన

సైగాన్, అక్టోబర్ 26—

కొత్త దక్షిణ వియత్‌నామ్ రిపబ్లిక్‌ను తాము గుర్తించినట్టు బ్రిటన్, జపాన్, థాయ్‌లెండ్‌లు నేడు అధికారరీత్యా ప్రకటించాయి.

ప్రధాని గోడిన్ జెమ్ నేడు దక్షిణ వియత్‌నామ్‌ను రిపబ్లిక్‌గా ప్రకటిస్తూ సమైక్య స్వతంత్ర వియత్‌నామ్‌ను స్థాపించి, దాని అభ్యుదయ సాధనకై దీక్షతో కృషిచేయగలనని ప్రతిజ్ఞ చేశాడు.

తన గృహం వెలుపల మూగిన ప్రజా సందోహాన్ని ఉద్దేశించి ఉపన్యసిస్తూ ప్రధాని జెమ్ ఇంకా క్రింది విధంగా పేర్కొన్నాడు:

"మనదేశ చరిత్రలోని అత్యంత విపత్కర విషమఘట్టాలలో మన ప్రజలందరు కలిసి ప్రదర్శించిన అపూర్వ సమైక్యభావం ఫలితంగా మనం వాటిని గడిచి గట్టెక్కగలిగాము. అఖండమైన ఈ సమైక్యతతోనే మనలను బంధించిన శృంఖలాలను ఛేదించుకొని మన మిప్పుడు స్వాతంత్ర్యపథంలో పురోగమిస్తున్నాము.

సౌభాగ్యవంతమైన "సమైక్య స్వతంత్ర వియత్‌నామ్ సాధనకు మనం కంకణంకట్టుకొన్నాము."

మంత్రివర్గంలో మార్పులు చేయడం ఇంతకాలంవరకు అని నిసువు లేకుండా ప్రస్తుతానికి వాయిదావేయబడినట్టు తెలుస్తున్నది.

రిపబ్లిక్ అవతరణకు సంబంధించిన తాత్కాలిక రాజ్యాంగ చట్టాన్ని ప్రధాని కార్యాలయ ప్రతినిధి మిస్టర్ గుయెన్ హూ చా నేడు ప్రకటించాడు.

ఈ చట్టంప్రకారం దక్షిణ వియత్‌నామ్ రిపబ్లిక్‌కు రాజ్యాంగం ముసాయిదాను రూపొందించడానికి ఒక కమిషన్ నియమించబడుతుంది. ఈ ముసాయిదా ఈ సంవత్సరాంతంలోగా ఎన్నుకొనబడే నేషనల్ అసెంబ్లీచే పరిశీలించబడగలదు.

రిపబ్లిక్ ప్రభుత్వాధిపతి ప్రెసిడెంట్ అని పిలువబడగలడు.

అదనుకోసం ఎదురు చూస్తున్న బావోడై

(బోరిస్ క్లైడెల్)

పారిస్, అక్టోబర్ 25 — క్రిందటి వారాంతంలో దక్షిణ వియత్‌నామ్‌లో జరిగిన రెఫరెండం ఫలితంగా, పరదేశంలోవున్న బావోడై స్థానే జెమ్ ప్రభుత్వాధిపతిగా వుండాలని అత్యధిక సంఖ్యాకులైన వోటర్లు నిర్ణయించినట్టు స్పష్టం కావడంతోనే ప్రధాని గోడిన్ జెమ్‌కు పూర్తిగా మద్దత్తు నిస్తున్న అమెరికా ఆయనను కొత్త ప్రభుత్వాధిపతిగా గుర్తించింది.

మాజీ చక్రవర్తి బావోడైకి తన మద్దత్తును ఉపసంహరించుకొని తానుకూడా ప్రధాని జెమ్‌నే దక్షిణ వియత్‌నామ్‌కు ప్రభుత్వాధిపతిగా గుర్తించగలనని నిన్నరాత్రి ఫ్రాన్సు కూడా ప్రకటించింది.

వియత్‌నామ్‌లో దేశవ్యాప్తంగా పోలింగు జరగడానికి క్రిందటి వారాంతంలో జరిగిన రెఫరెండమే ప్రథమం, వోటింగులో పాల్గొన్న వారిలో నూటికి 95 మంది బావోడై బర్తరఫ్‌కు సుముఖంగా వోటు చేశారు, సైగాన్‌లో నూటికి 99 మంది వోటర్లు బావోడై బర్తరఫ్‌ను కోరారు.

ఇప్పుడు ప్రధాని జెమ్ దేశంలో పూర్తి ప్రాబల్యాన్ని సాధించుకొనడంతో జెనీవా యుద్ధ విరమణ ఒడంబడికలో విధించబడిన ప్రకారం వచ్చే వేసవి కాలంలో వియత్‌నామ్‌లో ఎన్నికలు జరగడం మరింత సందేహాస్పదంగా తయారైంది. దీని ఫలితంగా, వియత్‌నామ్ ఏకీకరణ జరగకముందే ఎన్నికలు జరపబడాలని పట్టుపడుతున్న వియత్‌మిన్ (ఉత్తర వియత్‌నామ్)కు, దక్షిణ వియత్‌నామ్‌కు మధ్య ఉద్రిక్తత మరింత పెరిగిపోగలదనడానికి కేమీ సందేహంలేదు.

గత 20 మాసాలనుంచి ఫ్రాన్సులో గడుపుతున్న బావోడై, ఇంతటినుంచి తనకు బదులుగా ప్రధాని జెమ్‌నే తాను గుర్తించగలనని ఫ్రాన్సు నిన్నరాత్రి ఆకస్మికంగా ప్రకటించే సరికి దిగ్భ్రమ చెందాడు. దీనితో ఆయనకు అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దత్తు పూర్తిగా పటాపంచలై పోయింది.

అయితే దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వాధిపతి పదవి పోయినంత మాత్రంచేత బావోడైకి పెద్ద నష్ట మేమీ లేదు. ఆయన అమిత భాగ్యవంతుడు. ఆయనకు పారిస్‌లో పెద్ద బంగాళా వున్నది. ఇంతకు ఆయన పూర్తిగా నిరాశ చెందడంలేదు, ఇంతకుముందు 1945లో ఒకసారి ఆయన పదవ్యుతుడుగా చేయబడి దేశంనుంచి తరిమివేయ బడ్డాడు. కాని కొద్ది సంవత్సరాల అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్ఠించ వలసిందిగా వియత్‌నామ్ ప్రజలు ఆయన కడకు వచ్చి ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ఆయన చుట్టూ నలుగురు వియత్‌నామ్ మాజీ ప్రధాన మంత్రులు, మాజీ సేనా నాయకులు వున్నారు. అందుచేత ఎప్పటికైనా, కనీసం ఎన్నికల విషయంలో ప్రధాని జెమ్‌కు కమ్యూనిస్టులతో బాహాటంగా సంఘర్షణ వచ్చినప్పుడైనా, స్వదేశానికి తిరిగి వెళ్ళి తిరిగి అధికారాన్ని స్వీకరించడానికి తనకు అవకాశం రాకపోదని ఆశిస్తూ ఆయన అదను కోసం నిరీక్షిస్తున్నాడు.

మొన్న జరిగిన రెఫరెండంలో మొత్తం వోటర్లలో నూటికి దాదాపు 50 మంది పైగా వోటింగులో పాల్గొననందున దాని ఫలితానికి ఇక్కడ అంతగా ప్రాముఖ్య మివ్వబడడం లేదు. సైగాన్‌లో మొత్తం వోటర్ల సంఖ్య 4,50,000 మాత్రమే కాగా అక్కడ రెఫరెండంలో 6,05 025 మంది వోటింగులో పాల్గొన్నట్టు ప్రకటించబడింది కూడా.

లంకలో అణుశక్తి పరిశోధనలు

అమెరికా సహాయంతో అవరోధాలు

కొలంబో, అక్టోబర్ 26— కొలంబో పథకం ప్రకారంగా లంకలో అణుశక్తి శాంతికాల వినియోగ పరిశోధన కేంద్రాన్ని అమెరికా స్థాపించడానికి అమెరికా "బ్యాటిల్ ఆక్టు" అడ్డు రావచ్చునేమో నన్న భయాన్ని లంక ఆర్థిక శాఖ మంత్రి మిస్టర్ ఓ. హెచ్. జయవర్ధనే నేడిక్కడ వెల్లడించాడు.

కమ్యూనిస్టు రాజ్యాలతో వర్తక వాణిజ్యాలు సాగిస్తున్న దేశాలకు అమెరికా సహాయం చేయరాదని "బ్యాటిల్ ఆక్టు" ఆదేశిస్తున్నది. లంక చైనాకు రబ్బరు ఎగుమతి చేస్తున్న విషయం లోకవిదితం.

ఇండొనేసియాకు రష్యా సహాయం చెయ్యడం లేదట

జకార్తా, అక్టోబర్ 26 —ఏప్రిల్ ఒకటవ తేదీలోగా ఇండొనేసియాలో అణుశక్తి విద్యుదుత్పాదక కేంద్రం స్థాపించడానికి రష్యా తన సంసిద్ధతను ప్రకటించినట్లుగా సింగపూర్, ఇండొనేసియాలలోని లంక కమిషనర్ మిస్టర్ ఎమ్. వి. శరవణముత్తు చేసిన ప్రకటన సత్యదూరమని ఇండొనేసియా విదేశాంగ మంత్రి అగొయెంగ్ నేడు వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియాలో కొటెలెవాలా

పెర్త్, అక్టోబర్ 26— ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానంపై ఆస్ట్రేలియాలో పర్యటించడానికై లంక ప్రధాని సర్ జాన్ కొటెలెవాలా నేడిక్కడకు వచ్చాడు.

"క్రికెట్, గుర్రపు పందెములు, తేయాకు కొలంబో పథకం లంక, ఆస్ట్రేలియాలను మైత్రీ బంధంలో పెట్టినట్లు నేను భావిస్తున్నాను" అని ఆయన విలేకరులతో ముచ్చటిస్తూ అన్నాడు.

ఔరంగాబాద్, అక్టోబర్ 25— హోమినాబాద్ తాలూకాలో పర్లికి సమీపాన ఒక నెలరోజులక్రితం భూమి లోపలనుంచి పెళపెళ ధ్వనులు వినిపించినవట. భూమి లోపలగల కొండలు బద్దలు కాగా అటువంటి ధ్వనులు కలిగినట్టు ఇప్పుడు శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.

ఆ ధ్వనులు విని గ్రామస్థులు భయపడుతున్నట్టు వార్తలు చేరిన వెంటనే దర్యాప్తు జరపడానికి ప్రభుత్వం ఒక భూగర్భ శాస్త్రజ్ఞుని పంపింది.

బాన్, అక్టోబర్ 25— అక్టోబర్ 6 వ తేదీనుంచి న్యూమోనియాతో బాధపడుతున్న పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ అడెనోవర్ ఆరోగ్య పరిస్థితి గత రెండు రోజులుగా కొంత చక్కబడిందనీ, అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొన్ని వారాలు పట్టవచ్చుననీ నేడిక్కడ అధికారరీత్యా ప్రకటించబడింది.

ఇన్‌ఫ్లేషన్ నివారణకు బ్రిటన్‌లో కొత్త చర్యలు

— అత్యవసరపు బడ్జెట్టు ప్రతిపాదన

లండన్, అక్టోబర్ 26—

బ్రిటన్‌లో కన్సర్వేటివ్ ప్రభుత్వం నేడు కంపెనీలు తీసే లాభాలపైన, నిత్యజీవితావసర వస్తువుల కొనుగోలుపైన పన్నులను హెచ్చించి, గృహనిర్మాణానికై యివ్వబడే సబ్సిడీలను, ప్రభుత్వం నిర్వహణలో వున్న పరిశ్రమలకు అయే వ్యయాన్ని మరింత తగ్గించింది.

దేశంలో ఇన్‌ఫ్లేషన్‌ను నివారించేనిమిత్తం బ్రిటిష్ కోశాంగమంత్రి మిస్టర్ ఆర్. ఏ. బట్లర్ నేడు కామన్సుసభలో అత్యవసరంగా కొత్త బడ్జెట్టును ప్రవేశపెడుతూ పై మార్పులను ప్రకటించాడు. ఈ యేడు బ్రిటన్‌కు ఎగుమతులవల్ల వచ్చే ఆదాయం దిగుమతులకై చేస్తున్న ఖర్చుకంటె మిక్కిలి తక్కువై పోయి దేశీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినగల ప్రమాదం ఏర్పడినందున ప్రభుత్వాదాయాన్ని పెంచడానికి ప్రవేశపెట్టబడిన బడ్జెట్టులలో ఇది రెండవది.

ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు దాని ఆర్థిక వ్యవస్థ శిథిలమౌతున్నందున ఏర్పడినట్టివి కొంతమాత్రం కావనీ, బ్రిటన్ ఆర్థికవ్యవస్థ ఎప్పటివలె సౌష్ఠవంగానే వున్నదనీ కోశాంగమంత్రి బట్లర్ ఈ బడ్జెట్టును ప్రవేశపెడుతూ స్పష్టంచేశాడు.

రాజకీయంగా తీవ్ర వాదోపవాదాలకు ఆలవాలమైన గృహ నిర్మాణపు సబ్సిడీలు తగ్గించబడినట్టు మిస్టర్ బట్లర్ ప్రకటించినప్పుడు ప్రతికూలపక్షంవారు "ప్రభుత్వం రాజీనామా నివ్వా"లని కేకలువేశారు. ఈ సబ్సిడీల రూపంలో ప్రభుత్వం సాలీనా 730 లక్షల పౌనులను వ్యయపరుస్తున్నది దీని ఫలితంగా ప్రభుత్వానికి చెందిన సుమారు 40 లక్షల గృహాలలో అద్దెలు పెరిగిపోకుండా అదుపు చేయబడుతున్నవి.

నేడు అత్యవసరంగా సాలుమధ్య బడ్జెట్టును ప్రవేశ పెడుతూ మిస్టర్ బట్లర్, పెద్ద వ్యయభారంగా పరిణమిస్తున్న గృహనిర్మాణపు సబ్సిడీలను సాధ్యమైన శీఘ్రంగా రద్దు చేయడానికి, కొత్తగా టెలిఫోన్ చందాదారులుగా చేరేవారి వద్దనుంచి అందుకు ఎక్కువ సొమ్మును వసూలు చేయడం ద్వారాను, పోస్టల్ ఛార్జీలను పెంచడంద్వారాను అదనపు ఆదాయం తీయడానికి ప్రభుత్వం సంకల్పించిందని ప్రకటించాడు.

విలాస వస్తువులుగా పరిగణించబడే వాటి కొనుగోలుపై వసూలు చేయబడుతున్న పన్నును నూటికి 20 వంతుల చొప్పున పెంచడానికి, కంపెనీల లాభాలపై పన్నును నూటికి 22½ వంతులనుంచి 27½ వంతులకు హెచ్చించడానికి ప్రభుత్వం నిశ్చయించిందని కూడా ఆయన తెలియ జేశాడు. కంపెనీల లాభాలపై అదనపు పన్ను విధింపు ఫలితంగా దాదాపు నాలుగు కోట్ల పౌనుల ఆదాయం రాగలదు.

వ్యక్తులకు సంబంధించిన పన్నులలోగాని, మరణ సుంకాలలోగాని ఎట్టి మార్పులేదని మిస్టర్ బట్లర్ విశదం చేశాడు.

బడ్జెట్టుపై వోటింగులో ప్రభుత్వం గెలుపు

కోశాంగ మంత్రి మిస్టర్ బట్లర్ నేడు కామన్సు సభలో చేసిన బడ్జెట్టు ప్రతిపాదనలను వినగానే లేబర్ ప్రతికూల పక్షం ఆగ్రహావేశంలో ఆ ప్రతిపాదనలపై వెంటనే వోటింగు తీసుకోవాలని పట్టుపట్టింది.

ప్రభుత్వంపట్ల అభిశంసనప్రాయంగా లేబర్ పార్టీ ఆరంభించిన ఈ వోటింగులో ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుకూలంగా 311 వోట్లు, వ్యతిరేకంగా 227 వోట్లు రావడంతో ఈడెన్ ప్రభుత్వం గెలిచింది.

షేక్స్‌పియర్ నాటకం మహిమ

స్ట్రాట్‌ఫర్డ్-ఆన్-యావన్, అక్టోబర్ 24— ప్రఖ్యాత ఆంగ్ల నాటక కర్త షేక్స్‌పియర్ రచించిన దారుణ విషాదాంత గాథతో కూడిన "టైటస్ ఆండ్రోనికస్" అనే నాటకం క్రిందటి శుక్రవారంనాడు ఇచ్చటి స్ట్రాట్‌ఫర్డ్ మెమోరియల్ థియేటర్‌లో ప్రదర్శించ బడినప్పుడు ప్రేక్షకులలో అనేకమంది నాటకంలోని దారుణ దృశ్యాలను చూచి మూర్ఛపోయారు. నాటక ప్రదర్శనాలు జరుగుతున్నంతసేపు థియేటర్ ఆవరణలో ప్రాథమిక చికిత్స చేయడానికి అంబ్యులెన్స్ వర్కర్లు హమేషా నిల్చబడి వున్నారు.

శుక్రవారంనాటి ప్రదర్శనంలో, లెవీనియా పాత్రను ధరించిన వివియెన్ లెయ్ నాలుక చేతులు కోసివేయబడినప్పటిదృశ్యాన్ని చూస్తూ పదిమంది ప్రేక్షకులు మూర్ఛపోయారు. కొనా టైటస్ పాత్రధారి సర్ లారెన్స్ ఒలీవియర్ తన చేతిని తానే కోసివేసుకొన్నప్పుడు ఇంకా ఎక్కువమంది మూర్ఛపోయినట్టు ఒక థియేటర్ ఉద్యోగి తెలియజేశాడు.

నాటకం సగం అయిన పిమ్మట విశ్రాంతి సమయంలో, దారుణ దృశ్యాలను చూచి దయసంభ్రమోద్రిక్తులైన ప్రేక్షకులు తట్టుకోడానికి బయటికి వచ్చి, కాఫీ, ఇతర పానీయాలు విశేషంగా కొని సేవించడంతో ఆవరణలోని కాఫీ స్టాల్ యజమానిపై ఆ నాడు కనకవర్షం కురిసింది.

ఖండ ఖండాలుగా కేన్సర్ వ్యాధికి బలి

టూరిన్, అక్టోబరు 25— ప్రఖ్యాత ఇటాలియన్ రేడియాలజిస్టు ప్రొఫెసర్ మారియో పాంజో (వయస్సు 70 ఏళ్ళు) రేడియో ధార్మిక శక్తికి సంబంధించిన పరిశోధనల ఫలితంగా తనకు అంకురించిన కేన్సర్ వ్యాధి నివారణకై నేడు 18 వ సారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రొఫెసర్ పాంజో శిష్యులలో ఒకరైన ప్రొఫెసర్ మారియోట్టి నేడు ఆయన కుడిచేతికి మిగిలిన మూడు వేళ్ళలోను రెండింటిని కత్తిరించివేసి కట్టుకట్టారు.

నేడు ఆపరేషన్ జరిగిన తరువాత ప్రొఫెసర్ పాంజో ఆరోగ్య పరిస్థితి మిక్కిలి సంతృప్తికరంగా వున్నట్లు ప్రకటించబడింది. క్రిందటి జూలైలో కేన్సర్ చికిత్స సందర్భంగా చేయించుకొన్న ఆపరేషన్‌లో ఆయన ఎడమ చేయి పూర్తిగాను, భుజంలో కొంత భాగం ఖండించి వేయబడ్డాయి.

ప్రొఫెసర్ పాంజో గత 38 ఏళ్ళుగా రేడియాలజీలో పరిశోధనలు జరుపుతున్నాడు. ఈయన విజ్ఞాన శాస్త్ర విషయాలపై 200 వ్యాసాలు ప్రచురించాడు. [illegible] ఈయన కోలుకొని తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలడని తెలుస్తున్నది.

1955 లో మిత్రరాజ్యసమితి సాంకేతిక సహాయ కార్యక్రమం క్రింద 310 లక్షల డాలర్లను ఖర్చుపెట్టడానికి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.

దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యా పరిష్కారానికి సమితి యత్నాల వైఫల్యం

— జనరల్ అసెంబ్లీకి హామర్‌షెల్డ్ నివేదిక

న్యూయార్క్, అక్టోబర్ 26—

దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యా పరిష్కారానికి మిత్రరాజ్యసమితి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు సమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్‌షెల్డ్ నేడు అధికారరీత్యా రికార్డుచేసి, సమితి జనరల్ అసెంబ్లీకి తగు నివేదిక సమర్పించాడు.

"దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యపై ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలు ముఖాముఖి సంప్రతింపులు జరిపి ఒక పరిష్కార మార్గాన్ని సాధించవలెననీ, తమ మధ్య సంబంధాలు నెరపడానికి, పరిష్కార మార్గం సాధించడంలో తోడ్పడేందుకు ఒక ప్రభుత్వాన్ని కాని, ఏజెన్సీని కాని, వ్యక్తిని కాని నియమించవలెననీ సమితి జనరల్ అసెంబ్లీ క్రిందటి సమావేశంలో తీర్మానించింది.

ఆ తీర్మానం చెయ్యబడిన తేదీనుంచి ఆరు నెలలలోగా ఇది జరగకపోతే ప్రభుత్వాలమధ్య సంబంధాలు నెరపడానికి, వివాద పరిష్కారంలో తోడ్పడేందుకు ఒకరిని సమితి సెక్రటరీ-జనరల్ నియమించవలెనని కూడా జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది.

ఇండియా ప్రభుత్వానికీ, దక్షిణాఫ్రికా ప్రభుత్వానికీ నడచిన టెలిగ్రాముల కాపీలను సమితిలోని ఇండియా శాశ్వత ప్రతినిధి గత ఏప్రిల్ 26 వ తేదీన, మే రెండవ తేదీన నా కందజేశారు. వీటిని బట్టి ముఖాముఖి చర్చలు జరపడానికి మూడు ప్రభుత్వాలు చేసిన కృషి విఫలమైనట్లు తోస్తున్నది" అని మిస్టర్ హామర్ షెల్డ్ తన నివేదికలో పేర్కొన్నాడు.

సమితి ఉపసంఘం అధ్యక్షుని హెచ్చరిక

దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించడం నిమిత్తం 1952 లో మిత్రరాజ్య సమితిచే నియమించబడిన కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ హెర్మన్ శాంతాక్రజ్ నిన్న సమితి ప్రత్యేక రాజకీయ సంఘ సమావేశంలో ప్రసంగిస్తూ దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ విధానాన్ని అమలు పరచడానికి స్ట్రిజ్‌డం ప్రభుత్వం తిరిగి కృతనిశ్చయ మైనట్లు తెలియజేశాడు. (ఈయన ప్రసంగం ఈ వరకే సంగ్రహంగా ప్రకటించబడింది. మిగిలిన భాగాలు దిగువ పేర్కొనబడినవి—ఎడిటర్.)

డాక్టర్ శాంతాక్రజ్ ఇంకా యిలా ప్రసంగించాడు:

"జాతివిచక్షణ విధానం కొనసాగింపువల్ల దక్షిణాఫ్రికాలో ప్రశాంత జీవితానికి ముప్పు వాటిల్లగలదనీ, వివిధ దేశాల మధ్య స్నేహ సామరస్యాలు కూడా భగ్నం కావచ్చుననీ దర్యాప్తు సంఘం హెచ్చరించింది.

"జాతివిచక్షణపట్ల నిరసన అంతర్జాతీయ రంగంలో ప్రబలినట్లు గమనించబడింది. ప్రజాభిప్రాయపు నైతికశక్తి జాతివిచక్షణకు వ్యతిరేకంగా, రోజురోజుకు ఇతోధికంగా పనిచేస్తున్నది. దీనిని గుర్తించక తప్పదు. సమితి జనరల్ అసెంబ్లీ పదేపదే చేస్తున్న ఒకే విధమైన తీర్మానాలు, వాటికి అనుగుణమైనచర్యలు ప్రజాభిప్రాయాన్ని జాతివిచక్షణకు ప్రతికూలంగా రూపొందడంలో మిక్కిలి తోడ్పడి వుంటవనడంలో ఎట్టి సందేహం లేదు"

వివిధజాతులమధ్య సన్నిహిత సంబంధాలు నెలకొలగవలసిన అగత్యాన్ని దర్యాప్తు సంఘం తన నివేదికలో విశదపరచిందనీ, మిత్రరాజ్య సమితి ప్రణాళికకూడా వివిధ జాతుల మధ్య సంబంధాలు కోరుతున్నదనీ డాక్టర్ శాంతాక్రజ్ పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాలో ప్రస్తుత పరిస్థితి దౌర్జన్యాలకు, హింసా చర్యలకు దారితీయవచ్చుననీ, తత్ఫలితంగా, మైనారిటీ వర్గమైన శ్వేతజాతీయుల హక్కులు భగ్నం కాగలవనీ ఆయన హెచ్చరించాడు.

"నేటి విషమ పరిస్థితిలో తగు చర్య తీసుకొనబడకపోతే హింసలు, దౌర్జన్యాలు రెచ్చిపోగలవని దర్యాప్తు సంఘం పూర్తిగా విశ్వసిస్తున్నది. దక్షిణాఫ్రికా వంటి దేశంలో-శ్వేతేతరులు పెద్ద మెజారిటీతో వుండి శ్వేతజాతీయులు అల్ప సంఖ్యాకంగా వున్న దక్షిణాఫ్రికాలో యుద్ధం, దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించడానికి మిత్రరాజ్యసమితి ప్రముఖంగా కృషి చేయడం ఎంతైనా అవసరమని కూడా దర్యాప్తు సంఘం భావిస్తున్న"దని చెప్పి డాక్టర్ శాంతాక్రజ్ తన ప్రసంగాన్ని ముగించాడు.

సభ మరునాటికి వాయిదా వేయబడింది.

ప్రచురణ కర్తలపై నిర్బంధాలు

దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి సూచన

జొహాన్స్‌బర్గ్, అక్టోబర్ 26—దక్షిణాఫ్రికాలోని ప్రచురణ కర్తలందరికీ లైసెన్సులు యివ్వవలెననీ, "అవాంఛనీయమైన" విషయాలను గాని, చిత్రాలను గాని ప్రచురించితే లైసెన్సులు రద్దు చెయ్యవలెననీ గత రాత్రి ప్రిటోరియాలో జరిగిన నేషనలిస్టుపార్టీ సమావేశంలో డాక్టర్ ఇ. జెయుక్సి (దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయంలో వాణిజ్యచట్టం శాఖ అధిపతి) సూచించాడు.

పత్రికా ప్రచురణ గురించి దర్యాప్తు జరిపే నిమిత్తం నేషనలిస్టు ప్రభుత్వంచే నియమించబడిన సంఘం ప్రస్తుతం ప్రిటోరియాలో రహస్యంగా విచారణ జరుపుతున్నది.

ఇంగ్లీషు పత్రికలూ, బంటూ ప్రచురణలూ ఆఫ్రికనుల [illegible] దృక్పథాలను [illegible] ప్రచారం చేస్తున్నవి.

ప్రధాని లేని మంత్రివర్గం

నేపాల్‌లో రాజు సూచించిన కొత్త పద్ధతిపై వ్యాఖ్యలు

ఖాట్మండూ, అక్టోబర్ 26—ప్రధాని లేకుండా మంత్రి వర్గాన్ని నిర్మించాలని మహేంద్రరాజు చేసిన సూచన చాలా వినూత్నంగా వున్నదని, యిట్టి పద్ధతి ప్రపంచంలో మరెక్కడా కానరాదని ఇక్కడి రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

అయితే నిన్న మూడు పక్షాల నాయకులు ఆమోదించిన ఈ పద్ధతిని స్థూలంగా అందరు హర్షించారు. నేటి రాజకీయ ప్రతిష్టంభన పరిష్కారానికి యిదొక్కటే పరిష్కార మార్గమని భావించబడుతున్నది.

ప్రధానిగా ఎవరినైనా నియమించే ముందు సుసంఘటిత కూటంగా మంత్రి వర్గాన్ని సుశిక్షిత మొనర్చాలని రాజు భావిస్తున్నట్టు తోస్తున్నది. అవసరం తీరిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా తాను మంత్రి వర్గానికి ఆధిపత్యం వహించనని ఆయన నాయకులకు తెలియజేశాడట. ఆయన లేనప్పుడు—ఇండియాలో వుండే నెల రోజులలోను మంత్రివర్గ సమావేశాలకు ఎవరో ఒక మంత్రి అధ్యక్షత వహిస్తూ వుంటారు.

ఏమైనా ప్రధాని లేకుండా మంత్రివర్గం యేర్పడడం వల్ల రాజు ప్రత్యక్ష పాలన మరింత దృఢమైన ప్రాతి పదికపై సాగుతుందని, రాజ్యాంగరీత్యా మంత్రుల సలహాపై రాజు వ్యవహరించవలసి వుంటుందని, కాని ఈ కొత్త పద్ధతి ప్రకారం మంత్రివర్గపు సలహాలను రూపొందించడంలో కూడా రాజే పైచేయి కాగలడని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు.

లాహోర్, అక్టోబర్ 26—తూర్పు పాకిస్తాన్ అవామీ లీగ్ అధ్యక్షుడు మౌలానా భాషానీ పశ్చిమ పాకిస్తాన్‌లోని అన్ని ప్రజాస్వామిక పక్షాలకు చెందిన నాయకులను ఆహ్వానించి, సమైక్య ప్రతిపక్ష నిర్మాణానికి గల అవకాశాలను గురించి చర్చించగలడని తెలుస్తున్నది.

పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌లలో పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణకు వ్యతిరేకంగా గల అన్ని పక్షాలను సమైక్యం చేయడానికి ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్‌ఖాన్ ప్రయత్నిస్తున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చినవి.

ఆజ్మీర్ మాజీ ప్రధాని, సింధు మాజీ ప్రధాని జి.ఎం. సయ్యద్, మంకీ షరీఫ్ పీర్ సాహెబ్‌లు ఇందుకు కృషి చేస్తున్నారు.



(హిందీ)
1955 అక్టోబరు 28 నుంచి
వెల్లింగ్టన్ - మద్రాసు
రోజూ 3 ఆటలు:
మ. 3, సా. 6-15, రా. 9-30.
ఇంకా
అనేక యితర కేంద్రాలలో

ఎలెక్ట్రిక్ పంపింగ్ సెటు

3, 5, & 7½ బి. హెచ్. పి. మోటార్లతో
Kirloskar
ఇరిగేషనుకు, పరిశ్రమలకు, యింటి అవసరాలకు ఇండియాలో పంపులను తయారుచేసే గొప్ప సంస్థ.
కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, కిర్లోస్కర్‌వాడి
డిస్ట్రిక్టు సౌత్ సతారా
మద్రాసు ప్రెసిడెన్సీకి సోల్ డిస్ట్రిబ్యూటర్లు: ప్యారీ అండ్ కో., లిమిటెడ్.

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల యందును సేల్సు డిపోలు గలవు.
శ్రేష్ఠమైనది—గ్యారంటీ గలది
రోజాపుష్పం
మార్కు
అగ్గిపెట్టెలనే
కొనండి.

తయారు చేయువారు:—
1. పోప్ ది కింగ్ మాచ్ ఫ్యాక్టరీ, కోయిల్‌పట్టి.
2. ది ఈస్టు ఇండియా మాచ్ ఫ్యాక్టరీ, కోయిల్‌పట్టి.



"రోజంతా ఘుమఘుమ లాడుతూ ఉండేపరిమళ మునకు
జై టాయిలెట్ సబ్బును వాడండి"


అని రాజకమల్ చిత్రము 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే' లో నటించిన సంధ్య మరియు గోపి క్రిష్ణ అంటున్నారు.
A TATA PRODUCT
ఒక నిజమైన స్వదేశీ తయారు
టాటా ఆయిల్ మిల్స్
TI. 341

ప్రకటన

1955 జనవరి 13 వ తేదీనుంచి 1956 జనవరి 25 వ తేదీవరకు విశాఖపట్నంలో క్రింద ఏర్పాటుబడిన ప్రాంతాలలో సముద్రము పైపు ఫిరంగుల ప్రయోగం అభ్యాసం చేయడానికి ఆంధ్రప్రభుత్వం అనుమతించింది:

షెడ్యూలు

1. సముద్రంపైపు పేరంగి కొట్టుల అభ్యాసం అనుమతింపబడిన సముద్రప్రాంతపు, సమీప తీరపుభాగం.

ఆ భూమి ప్రాంతం.

మహారాణీపేట విశాఖపట్నం-2 వద్ద కోస్తా బ్యాటరీ హద్దుల్లోని యాపిల్ భూప్రదేశమూ.

అ. సముద్ర ప్రాంతం

దక్షిణాన: దీర్ఘాంశరేఖ 83 18' 24"; అక్షరేఖ 17 42' 03" దక్షిణ ముఖంగా ఒక పాయింటుకు దీర్ఘాంశరేఖ 18' 07"; అక్షరేఖ 17 27' 54" వద్ద విశాఖపట్నం బాటరీనుండి గీయబడిన సరళరేఖచే ఆవరింపబడినట్టిది.

తూర్పున: దీర్ఘాంశరేఖ 83 18' 07" అక్షరేఖ 17 27' 54" ఈశాన్యముఖంగా ఒక పాయింటుకు దీర్ఘాంశరేఖ 83 30' 18"; అక్షరేఖ 17 34' 04", నుంచి గీయబడిన సరళరేఖచే ఆవరింపబడినట్టిది.

ఉత్తరాన: దీర్ఘాంశరేఖ 83 30' 18"; అక్షరేఖ 17 34' 04" ఉత్తరముఖంగా ఒక పాయింటుకు దీర్ఘాంశరేఖ 83 32' 04"; అక్షరేఖ 17 46' 54" నుంచి గీయబడిన సరళరేఖచే ఆవరింపబడినట్టిది.

పశ్చిమాన: విశాఖపట్నం బాటరీలోని పడమట పరిమితిచే ఆవరింపబడినట్టిది.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధిఅంటే, దీని పాలబడిన వారు ఆ రోజు కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం బయలు వెడలటము, దురద మొదలైనవి. వీనస్ ఛారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యు ముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడు రోజుల తర్వాత మీకు బాగా తేలిక యిస్తుంది. దీనికి పత్యం లేదు. ఇన్‌జెక్షన్లు అవసరంలేదు. ఇంగ్లీషులో వివరములు గల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి. ఉచితంగా పంపెదము.

50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు. ప్యాకింగు పోస్టేజి ఉచితము.

వీనస్ రిసెర్చి లెబరేటరీ, (A. H.) పోస్టు బాక్సు నెం. 587, కలకత్తా.

ఆంధ్రప్రభ

సచిత్ర వార పత్రిక

2-11-55

ఇందులో

* శాశ్వతమ్ము (కవిత) —శ్రీ నార్ల వెంకటేశ్వరరావు
* యాత్ర (కథ) —"భాస్కరభట్లు"
* జైల్లో (జర్మన్ కథ) —డాక్టరు శ్రీ వి. ఎస్. శర్మ
* భారతములోని అంబ —(పదచిత్రం) శ్రీమతి పి. సత్యవతీ దేవి

[illegible]నలతో. సాధింపులు —(ప్రమదావనం)

కలువకన్నె కల (గేయ కథ) —(బాలప్రభ)

దశకుమార చరితం (సీరియల్) ..

"శ్రీ 420" ప్రథమ ప్రదర్శనోత్సవం —(చిత్రప్రభ)

ఇంకా తెలుపు—నలుపు, దూరపు కొండలు, సంకల్ప వికల్పాలు సీరియల్, ఊహాగానం, పల్లెపాటలు, గొలుసుకట్టు, బాల వినోదాలు, చిత్రాలు, ఫొటోలు వగైరా.

[illegible]4 పేజీలు ★ ★ 4 అణాలు

ఆంధ్ర ప్రముఖు లిద్దరికి చెన్నపురిలో సన్మానం

సంగీత రత్నాకర వెంకటస్వామి నాయుడు, శివభారత కర్త శ్రీ శేషశాస్త్రిగార్లకు

ఇతోధికమైన ప్రోత్సాహం లలితకళ లన్నింటికీ ప్రభుత్వంనుంచి లభించాలని నాయుడుగారి హెచ్చరిక

మద్రాసు, అక్టోబరు 26—చెన్నపురి ఆంధ్ర మహాసభవారు దసరా మహోత్సవాల సందర్భంలో నిన్న సాయంత్రం "శివభారతం" గ్రంథకర్త శ్రీ గడియారం వెంకటశేషశాస్త్రి గారిని, "కళాప్రపూర్ణ" డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడుగారిని సన్మానించారు.

సన్మానసభకు నగరంలోని అనేకమంది తెలుగు పండితులు, కవులు వచ్చారు. వారిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ రిజిస్ట్రార్ శ్రీ ఎం. రామానుజరావు నాయుడు, డాక్టర్ జి. వి. సీతాపతి, "ఆంధ్రప్రభ" ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ పి. సాంబమూర్తి, శ్రీ వి. నాగయ్యగార్లు కలరు.

తిరుపతిలోని ప్రాచ్యభాషా పరిశోధన సంస్థ మ్యూజిక్ రీడర్ శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు సభకు అధ్యక్షత వహించారు.

ఫల, పుష్ప, చందన, తాంబూలాదులచే సత్కరించిన పిమ్మట అతిథులు శ్రీ అనంత కృష్ణ శర్మగారు అతిథుల నిరువురను కాశ్మీర్ శాలువలతో అలంకరించారు.

"ఆంధ్రప్రభ" అసిస్టెంట్ ఎడిటర్ శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు చెన్నపురి ఆంధ్రమహాసభ సభ్యుల తరుపున సన్మాన పత్రాలను చదివి శ్రీ శాస్త్రిగారికి, డాక్టర్ నాయుడుగారికి సమర్పించారు.

ఈ ఉత్సవం జయప్రదం కావాలని కోరుతూ ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. రాధాకృష్ణ, ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేది, మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య, ఒరిస్సా గవర్నర్ శ్రీ పి. ఎస్. కుమారస్వామి రాజా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు శ్రీ బి. జగన్నాథదాసు, శ్రీ టి. ఎల్. వెంకటరామఅయ్యర్, ఆంధ్ర ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ శ్రీ ఎస్. గోవిందరాజులు నాయుడుగార్లు, తదితరులు పంపిన సందేశాలను శ్రీ శేషయ్యగారు సభలో చదివి వినిపించారు.

సాహిత్యరంగంలో శ్రీ శాస్త్రిగారు సల్పిన సేవలను, సంగీత కళలో డాక్టర్ వెంకటస్వామి నాయుడుగారి ప్రతిభా విశేషాలను ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

డాక్టర్ గిడుగు సీతాపతిగారు మాట్లాడుతూ, శ్రీ శాస్త్రిగారు "శివభారతం" రచించి తెలుగు సాహిత్యానికి మహత్తరమైన సేవ చేశారని, డాక్టర్ నాయుడుగారు ఫిడేలు ద్వారా సంగీత కళలో అనన్య సామాన్యమైన ప్రజ్ఞా విశేషాలను గడించి యావన్మందికి ప్రీతిపాత్రులయ్యారని చెప్పారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ రిజిస్ట్రార్ శ్రీ ఎం. రామానుజరావు నాయుడుగారు మాట్లాడుతూ, సాహిత్యానికి, సంగీత కళకు గొప్ప సేవ చేసిన ఇద్దరు మహనీయులకు చెన్నపురి ఆంధ్ర మహాసభవారు నేడు సన్మానం చెయ్యడం అత్యంత సముచితమని, ప్రాచీనకవులు చాలమంది శృంగారరసాన్ని ప్రధానంగా తీసుకొని ప్రబంధాలను సృష్టించారని, శ్రీ శాస్త్రిగారు వీరరసభరితమైన "శివభారతం" నిర్మించి ఆంధ్ర భాషాయోషను ఒక దివ్యాభరణంతో అలంకరింపజేశారని, అసాధారణ సంగీత కళా నైపుణ్యం గల డాక్టర్ నాయుడుగారు ఆంధ్రదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ పి. సాంబమూర్తిగారు మాట్లాడుతూ, డాక్టర్ నాయుడుగారి సంగీతకళా నైపుణ్యాన్ని [illegible] అంతటివారే ప్రశంసించారన్నారు. డాక్టర్ నాయుడుగారు స్వయంగా సంగీత శాస్త్రాన్ని అభ్యసించడమేకాక సంగీత విద్యాభివృద్ధిపట్ల కూడా అత్యంత శ్రద్ధాసక్తులను ప్రదర్శించారని ఆయన అన్నారు.

విద్వాన్ విశ్వంగారు మాట్లాడుతూ, శ్రీ శాస్త్రిగారి కవితారచనా విధాన విశిష్టతను వివరించారు. శ్రీ శాస్త్రిగారు తన ఉల్లంనుంచి ఉప్పొంగి ఉప్పరమంటే భావతరంగాలకు మనస్సులోనే రూపకల్పన చేసుకొనేవారని ఆయన ఉగ్గడించారు. సంగీతకళలో డాక్టర్ నాయుడుగారి అసమానప్రజ్ఞా విశేషాలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

సినిమానటుడు శ్రీ వి. నాగయ్యగారు మాట్లాడుతూ, తెలుగు సాహిత్యానికి శ్రీ శాస్త్రిగారు గొప్ప సేవలను సల్పినందుకు ఆయనకు "అభినవ తిక్కన" బిరుదాన్ని ఇచ్చి గౌరవించడం సముచితం కాగలదని తెలిపారు. సంగీత కళారంగంలో డాక్టర్ నాయుడుగారు సల్పిన అమూల్యమైన సేవలను కూడా ఆయన ప్రశంసించారు.

శ్రీ శ్రీరంగం నారాయణబాబు, శ్రీ ఎస్. శ్రీనివాసరావు, శ్రీ వల్లూరి దాదా కృష్ణశర్మ, శ్రీమతి తులసిగార్లు కూడా శ్రీ శాస్త్రి, డాక్టర్ నాయుడుగార్లను అభినందిస్తూ ప్రసంగించారు.

శ్రీ గడియారం వెంకటశేషశాస్త్రిగారు తనను, డాక్టర్ నాయుడుగారికి సన్మానంచేసిన చెన్నపురి ఆంధ్ర మహాసభ సభ్యులకు కృతజ్ఞతాభివ్యక్తీకరణ చేస్తూ, సాహిత్యానికి, సంగీత కళకు ఇతోధికంగా సేవ చేయడానికి తమకు ప్రోత్సాహమిచ్చే నిమిత్తమే ఈ సన్మానం ఏర్పాటుచెయ్యబడినట్లు తాము భావిస్తున్నానని, సాహిత్యానికి, లలితకళలకు అత్యుత్తమంగా సేవచేయడానికి ప్రతిభావంతులైన వ్యక్తులను సత్కరించే సత్సంప్రదాయాన్ని చెన్నపురి ఆంధ్రమహాసభవారు ప్రతిష్ఠించగలరని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

చెన్నపురి ఆంధ్రమహాసభవారు అధిక ప్రేమాదరాలతో తనకు చేసిన సన్మానానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్రకటిస్తూ డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ఇలా తెలిపారు:

"ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా మనవిచేయదలచుకున్న విషయాలు ఒకటి, రెండు ఉన్నవి. దేశంలో సాధించ యిస్తుంచే సర్వతోముఖాభివృద్ధి కార్యక్రమాల్లో సంగీత కళలు అభివృద్ధికిగూడ సముచిత స్థానమొసంగనిదే సమగ్రమైన అభివృద్ధి పొందజాలదు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ అభివృద్ధి ప్రణాళికల్లో లలితకళా ప్రోత్సాహకరమగు కార్యక్రమములను తప్పక దృష్టియందుంచుకొనవలెనని కోరుచున్నాను.

అందులోనూ ముఖ్యంగా మన ఆంధ్రదేశమునందు సంగీతాభివృద్ధికొరకు తీసుకోదగిన చర్య లెన్నో గలవు. ఉదాహరణకు-ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంకేతిక సంగీత పరీక్షల్లో నైతేనేమి, విశ్వవిద్యాలయంవారు నడుపుతున్న వివిధ సంగీత పరీక్షల్లో నైతేనేమి ఉత్తీర్ణులౌతున్న సంగీతజ్ఞులు చాలామందికి జీవనోపాధి కలిగించవలసిన అవసరం ఎంతో ఉన్నది. దీని విషయమై ఆయా సంస్థలు, ప్రభుత్వం కలిసి సంప్రతించి సార్థ్యమైనంతత్వరలో తగుచర్యలు తీసుకొనవలెనని అభిప్రాయపడుతున్నాను. నేనెరిగినంతవరకు సంగీత విద్యార్థులకు ఆంధ్రదేశమునందు సుశిక్షితులైన ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నదని తెల్పడానికి విచారిస్తున్నాను. దీని విషయమై గూడ తీవ్రంగా యోచించి సంగీతమందు మంచి శిక్షణ లభింపజేయు అవకాశములను కల్పగజేయవలసింది ముఖ్యంగా ఆంధ్ర ప్రభుత్వమునకు నా ప్రత్యేక వినతి."

సభాపతి శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు మాట్లాడుతూ ఇలా అన్నారు:

సంగీత సాహిత్యాలలో ఒకటి ఆపాత మధురమనీ, రెండవది ఆలోచనామృతమనీ అనడం సరికాదనుకుంటాను.

కేవల పదమాధుర్యం కల కవిత్వం కూడా ఆపాత మధురం కావచ్చును. అట్లే సంగీతం రసజ్ఞుల సంస్కార విశేషాన్నిబట్టి ఆలోచనామృతం కావచ్చును.

మనదేశం ఈ రెండిటా అత్యద్భుతమైన కృషి చేసింది. సాహిత్యంలో కంటె సంగీతంలో మనవారు మరింత లోతుకు వెళ్ళినారని నా అభిప్రాయం. శివభారత గ్రంథకర్త తిక్కన పద్ధతి ననుసరించినవారు. ప్రాచీన కవులలో తిక్కన కొక ప్రత్యేకత వున్నది.

నన్నయకు అతిప్రియమైన విశేషణ మొకటున్నది. మితహిత సత్య శీలి అంటూవుంటాడాయన. ఆ విశేషణం వారి కవిత్వానికే సరిపోతుంది. కాని అంత మితమూ, హితమూ, సత్యమూ సాహిత్య ప్రపంచంలో చాలవు. అమితమూ, అహితమూ, అసత్యమూ కూడా కవిత్వంలో కావలసి వుంటాయి. అలాంటి 'అమిత' అవధులదాకా వెళ్ళిన తిక్కన అసామాన్యుడు. అట్లే ఆధునికులలో శ్రీ గడియారం శేషశాస్త్రిగారు ఆ పోకడని సర్వంకష ప్రజ్ఞ కలవారు.

శ్రీ నాయుడుగారు సంగీతంలో బ్రహ్మానంద సబ్రహ్మచారియయిన ఆనందాన్ని రసిక లోకానికి అందించినవారు.

ఆగలు కవులకూ, కళావాదులకూ ధనం సన్మానంకాదు. తమ పాటనూ, పద్యాన్నీ విని ఆనందించగలవారు కావాలి. ఆ సహృదయత నేడు కొరవడుతున్న దనుకుంటాను.

కవులనూ, గాయకులనూ అభినందించి, వారి కళా రూపాలను ఆస్వాదించుటకు తగిన సంస్కారాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడే ఆనందానుభవం సాధ్యం."

శ్రీ శేషయ్యగారు వందన సమర్పణ కావిస్తూ, సంగీత, సాహిత్యాలు, ఇతర లలిత కళలు వర్ధిల్లజేయడానికి తగు ప్రోత్సాహమిచ్చే నిమిత్తం ఆంధ్ర ప్రభుత్వం ముందుకు రాగలదని ఆశిస్తున్నా నన్నారు.

సదస్సుల కోరికపై శ్రీ శాస్త్రిగారు "శివభారతం"లోని కొన్ని పద్యాలను చదివి వినిపించారు. శ్రీ శర్మగారు శ్రీ అన్నమాచార్య కీర్తనలను కొన్నిటిని గానంచేశారు.

ప్రపంచంలో-ఉద్రిక్త స్థితి తగ్గింపు

నెహ్రూ కృషికి పశ్చిమ జర్మనీ వైస్-ఛాన్సెలర్ ప్రశంస

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితి తగ్గడానికి మొత్తంమీద ప్రపంచం ప్రజలు అంతా అభిలషిస్తున్నారనీ, ఈ సందర్భంలో ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ విశేషమైన బాధ్యతను నిర్వహిస్తున్నారనీ పశ్చిమ జర్మనీ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ ఫాన్ బ్లుషర్ నేడు అన్నాడు.

అహింసా విధానాలను అనుసరించడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చుననే సంగతి స్పష్టమయిందని ఆయన అన్నాడు.

అక్టోబర్ 28 వ తేదీని ఇండియా సందర్శించవలసివున్న డాక్టర్ బ్లుషర్ ఛాన్సెలర్ డాక్టర్ అడెనోవర్‌కు ఆకస్మికంగా జబ్బు చెయ్యడంవల్ల తన ప్రయాణాన్ని తుది క్షణంలో వాయిదా వేసుకోవలసి వచ్చింది.

ఢిల్లీకి వెళ్ళి ఇండియా ప్రభుత్వం ప్రతినిధులను తాను కలుసుకొన్నప్పుడు ఉభయదేశాల రాజకీయ లక్ష్యాలను గ్రహించడానికి పరిస్థితులను చర్చించుకొని ఒకరినొకరు బాగా అర్థం చేసుకోడానికి అవకాశం కలుగగలదని కూడా ఆయన అన్నాడు.

ప్రతి రాష్ట్రానికి పట్టణాల ప్లానింగ్ సంస్థ—ఢిల్లీ సభ సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—

ప్రతి రాష్ట్రంలోను స్వతంత్ర ప్రతిపత్తితో ఒక్కొక్క టౌన్ ప్లానింగ్ సంస్థను తక్షణమే నెలకొల్పాలని నేడు రాష్ట్ర ప్లానింగ్ ఉద్యోగుల తుది సమావేశంలో ఒక సూచన చెయ్యబడింది.

ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలను, సమగ్రమైన పట్టణాభివృద్ధి పథకాలను రూపొందించడంలో ఈ సంస్థ మార్గదర్శకత్వం వహిస్తుంది.

ప్రాంతీయాధికారులు సిద్ధపరచే పట్టణాభివృద్ధి పథకాలను, ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికలను సమన్వయ పరచే నిమిత్తం ప్లానింగ్ కమిషన్ క్రిందనే ఒక సంస్థను నెలకొల్పదగునని కూడా ఈ సమావేశం సూచించింది.

టౌన్ ప్లానింగ్ విషయంలో యిప్పు డున్న శాసనాలు సరిపోవు కనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన శాసనాల నిర్మాణానికి పూనుకోవాలని కూడా సూచించబడింది.

400 కోట్ల రూపాయల అదనపు పన్నులు

మంత్రి శ్రీ నందా సూచన

అహ్మదాబాద్, అక్టోబర్ 26—ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా నేడిచ్చట మాట్లాడుతూ, ద్వితీయ పంచవర్ష ప్రణాళికను పెట్టుబడిగా పన్నుల ద్వారా 700 కోట్ల రూపాయలు రాగలదని అంచనా వేయబడుతున్నట్లు చెప్పారు. జాతీయాదాయం పెరిగినందువల్ల మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు రాగలవని, పన్నుల దర్యాప్తు సంఘం సూచించిన కొత్త పన్నుల ద్వారా మరి అంత మొత్తాన్ని రాబట్టవచ్చునని కూడా అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

కొత్త పన్నులు విధించడానికి ముందు, జాతీయ ఆదాయాన్ని పెంచాలన్న సూచనలకు సమాధానం చెబుతూ శ్రీ నందా యిలా అన్నారు:—

"నానాటికి ఆదాయాలు పెరిగే మార్గాలను ఏర్పాటుచేసి, అందులో కొంత మొత్తాన్ని పన్నుల రూపంలో తీసుకుంటున్నాము. అయితే, ఆదాయాలు పెంచడమనేది నెమ్మదిగానే జరుగుతూ వుండవచ్చు. ఇక ముందు దానిని స్వీకరించి, ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి, అదనపు ఆదాయం తీయడానికి మేము ప్రయత్నించవలసి వుంటుంది."

ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా రాష్ట్రాల పునర్నిర్మాణంవల్ల ద్వితీయ పంచవర్ష ప్రణాళిక నిర్వహణకు ఎలాంటి యిబ్బంది వుండదని నొక్కి వక్కాణించారు.

శ్రీ నందా నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాల ప్రణాళికలలో కొన్ని సర్దుబాట్లు జరిగినప్పటికీ, రాష్ట్రాల సరిహద్దులు మారినప్పటికీ ప్రణాళిక నిర్వహణకు ఎలాంటి అవరోధాలు కలుగవని వివరించారు కూడా.

ఇండియా ఆఫీస్ లైబ్రరీ భవితవ్యం

లార్డ్ హోమ్‌కు ఢిల్లీ నోట్

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—బ్రిటిష్ కామన్‌వెల్తు వ్యవహారాలశాఖామంత్రి లార్డు హోమ్ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను ప్రధాని నెహ్రూను, మౌలానా ఆజాద్‌ను నేటి సాయంత్రం కలిసికొన్నాననీ, ఇండియా ఆఫీస్ లైబ్రరీ భవితవ్యం గురించి ఇండియా ప్రభుత్వం అభిప్రాయాలు తెలిపే నోట్ ఒకటి తన కప్పుడు అందజెయ్యబడిందనీ, లండన్ వెళ్ళిన తర్వాత తన సహచరులతో కలిసి తాను నోట్‌ను పరిశీలించగలనని పేర్కొన్నారు.

లైబ్రరీ భవితవ్యానికి సంబంధించిన చర్చలోకి దిగడానికి ఆయన నిరాకరించారు. మౌలానా ఆజాద్ బ్రిటన్‌కు వచ్చిన నాడే తాను పార్లమెంటులో ఈ లైబ్రరీ గురించి చేసిన ప్రకటన ఆయనను అగౌరవ పరచడానికి ఉద్దేశించింది కాదని, పార్లమెంట్‌లో సభ్యులు ఒక ప్రశ్న అడిగినప్పుడు తాను దానికి సమాధానం చెప్పవలసి వుంటుందని ఆయన అన్నారు.

కామన్‌వెల్తు దేశాల ప్రధానుల సమావేశానికి ఎజెండా యింకా నిర్ణయం కాలేదని, ప్రధానులే ఆయా విషయాలను సూచించవలసి వుంటుందని, ఆర్థిక పరిస్థితిని గురించి మొత్తం స్థూలంగా చర్చ జరుగగలదని లార్డ్ హోమ్ తెలియ జేశారు.

ఇండియాలో పరదనాధికారులకు సహాయం చేయడానికి 10,000 పౌనులను ఆస్ట్రేలియా ప్రభుత్వం [illegible] ఆస్ట్రేలియా విదేశాంగశాఖ ప్రకటించింది.

ఢిల్లీకి ఇండొనేసియా వైస్-ప్రెసిడెంట్ హట్టా ఆగమనం

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—ఇండొనేసియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ హట్టా నేడు విమానంలో సపరివారంగా ఇక్కడకు వచ్చాడు.

ఈయన ఇండియాలో 25 రోజులు పర్యటించి ఇక్కడ అమలు జరపబడుతున్న దేశ పునర్నిర్మాణ కార్యక్రమాలను పరిశీలిస్తాడు.

విమానాశ్రయంలో డాక్టర్ హట్టాకు ప్రధాని నెహ్రూ, ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, విదేశాల రాయబారులు, ఇండొనేసియన్ రాయబారి డాక్టర్ ఎల్. ఎన్. పాలార్, ఢిల్లీలోని ఇండొనేసియన్ పౌరులు స్వాగతమిచ్చారు.

తరవాత భారత, ఇండొనేసియన్ జాతీయగీత వాద్యాలమధ్య భారత దళాలు సమర్పించిన సైనిక వందనాన్ని ఆయన స్వీకరించారు.

భారత ప్రజలదీ, ఇండొనేసియన్ ప్రజలదీ ఒకటే కుటుంబమనీ, అందుచేత తాను తన కుటుంబం వారిని ఒకసారి చూసి వెళ్ళడానికి ఇప్పుడు ఇండియాకు వచ్చాననీ, తాను ఇక్కడ గడిపే మూడు వారాలలోను స్వాతంత్ర్య సంసిద్ధి అనంతరం భారత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమ రంగంలో సాధించిన ఘన విజయాలను సందర్శించి అనేక విషయాలను నేర్చుకోవాలని ఆశిస్తున్నాననీ ఇండొనేసియా వైస్-ప్రెసిడెంట్ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ తెలియ జేశాడు.

ఆయన రాష్ట్రపతి భవన్‌లో అక్టోబర్ 28 వ తేదీని పత్రికా విలేకరులతో సమావేశం జరుపుతాడు.

డాక్టర్ హట్టా నేటి ఉదయం 8-45 గంటలకు కలకత్తా నుంచి సపరివారంగా విమానంలో బయలుదేరి ఇక్కడకు వచ్చాడు.

నిన్న రాత్రి ఆయన కలకత్తాలోని రాజ్‌భవన్‌లో బస చేశాడు.

ఆయన ఇక్కడ ప్రధాని నెహ్రూతో తమ ఉభయ దేశాలకు సమానంగా సంబంధించిన అనేక సమస్యలను గురించి చర్చిస్తాడు.

విదేశీయ విద్యార్థులకు ఇండియా ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు

న్యూఢిల్లీ, అక్టోబర్ 24—కొన్ని కామన్‌వెల్త్ దేశాలతో సహా 32 దేశాలకు చెందిన భారతీయేతర విద్యార్థులలో ఇండియాలో విద్య నభ్యసించగోరే నూరు మందికి స్కాలర్‌షిప్‌లను మంజూరు చేయడానికి ఇండియా ప్రభుత్వం సంకల్పించింది. కొన్ని దేశాలలో శాశ్వతంగా స్థిరపడిన భారతీయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ స్కాలర్‌షిప్‌లు పొందడానికి అర్హులుగా పరిగణించబడగలరు.

ఇండియాలో వివిధ విద్యాసంస్థలలో లభించగల సీటుల సంఖ్యను బట్టి కళలు, చరిత్ర, విజ్ఞానశాస్త్రాలు, వ్యవసాయం, వైద్యం, సాంకేతికశాస్త్రాలు, విద్యావిధానం, న్యాయశాస్త్రం, వాణిజ్యం, అటవిక పరిశ్రమలు, పశువైద్యం, సివిల్ ఇంజనీరింగ్ మున్నగు విషయాలలో ఈ విద్యార్థులు ఉన్నత విద్య నభ్యసించవచ్చు. విదేశీయ విద్యార్థులకు కనీసం ఏదో ఒక భారతీయ భాషను, ముఖ్యంగా హిందీని నేర్చుకోడానికి ప్రోత్సాహ మివ్వబడుతుంది. కాలేజీ జీతాలు మున్నగునవి కాక ఒక్కొక్క విద్యార్థికి నెలకు 200 రూపాయలు ఈ స్కీము క్రింద యివ్వబడతాయి. తమ దేశంనుంచి ఇండియాకు రాకపోకల ఖర్చులను, ఇండియాలో ప్రయాణాల ఖర్చులను ఈ విదేశీయ విద్యార్థులుగాని, వారి దేశాల ప్రభుత్వాలుగాని భరించవలసి వుంటుంది.

ఇండియాలో ఈ స్కాలర్‌షిప్‌ల క్రింద ఉన్నత విద్యల నభ్యసించ గోరే విదేశీయ విద్యార్థులు 1955, డిసెంబర్ 15 వ తేదీలోగా దరఖాస్తులు పెట్టుకోవాలి.

బోపాల్, అక్టోబర్ 24—లోక్ సభలో కమ్యూనిస్టు గ్రూపు నాయకుడు శ్రీ ఎ. కె. గోపాలన్ నేడిచ్చట బహిరంగసభలో ప్రసంగిస్తూ ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను అమలు జరపడానికి ముందు అన్ని ప్రతిపక్షాలతోను కేంద్రం సంప్రతింపులు జరపవలసి వుంటుందని అన్నారు.





ఆంధ్రకు డిపోదారులు: సౌత్ ఇండియా కెమికల్ అండ్ బయోలాజికల్ ఏజన్సీ, మెయిన్ బజార్, బెజవాడ. ఆంధ్ర; మద్రాసుకు డిపోదారులు: మహేంద్ర అండ్ కో 161, నైనియప్ప నాయక్ స్ట్రీట్, మద్రాసు 3.







తెలుగు భాష అభివృద్ధికి కృషి

నిర్మాణయుతంగా జరగాలని శ్రీ నారాయణాచార్యులుగారి హెచ్చరిక

ప్రొద్దుటూరు, అక్టోబర్ 25—"ఎవరిభాష వారికి పరమోత్కృష్టమైనదన్న చిత్తవృత్తి వుంటుంది. ప్రతి భాషలోనూ ఒక్కొక్క సౌందర్యం వుంది. ఒక భాష మంచిదని గాని చెడదని గాని అనడానికి అధికారం కావాలి భాష తెలిసినవారేగాని విమర్శించలేము తెలుగు భాష రాను రాను అధ్వాన్నమవుతున్నది. యూనివర్శిటీలో వ్రాతగ్రంథములు ఇతర యూనివర్శిటీలలోవలె వ్రాసేపద్ధతి లేదు. భాష ఉన్నత స్థితిలోకి రావాలన్నచో నిర్మాణయుతమైన పనిచేయాలి. అధికారులకు చక్కని బుద్ధిపుట్టాలి." అని నిన్న సాయంకాలం సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు తాము ఢిల్లీలో సెంట్రలు లైబ్రరీకి లైబ్రేరియన్‌గా పదవి స్వీకరించేముందు వారి శిష్యబృందం శ్రీ మదగ్నీశ్వరస్వామివారి దేవాలయంలో వారి వీడ్కోలుకు యేర్పాటుచేసిన బహిరంగ సభలో హెచ్చరించారు.

సభకు శ్రీ ఎ. కె. మునిగారు అధ్యక్షత వహించారు.

అధ్యక్షులు ప్రసంగిస్తూ శ్రీ నారాయణాచార్యులవారు 18 లేక 19 భాషలలో దీక్ష కలిగిన వారని, వారి ఘనత ఎల్లప్పుడూ మన వుంటూండడం మూలంగా అర్థంకాలేదని. వీరికి ఢిల్లీలో ఉద్యోగం లభించడం ఎంతేని ఆనందకరమని, వారి విలువను, గొప్పతనాన్ని అనేకులు అనేక విధాలుగా అర్థం చేసికొంటున్నారని, వారనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి గడించగలందులకు భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు.

కొంత కాలం తెలుగుపండితులుగా వుండి, తిరుకొచ్చి ప్రభుత్వంలో సంస్కృత పరిశోధకులుగా ఉద్యోగంచేసి, నేడు కేంద్ర ప్రభుత్వంలో పదవి స్వీకరిస్తున్నందులకు శ్రీమాన్ నారాయణాచార్యులు అభినందనీయులని యావదాంధ్రులు గర్వింప దగినవారని, వారెప్పటివలె తమపట్ల యిప్పటి అభిప్రాయంతోనే వుండవలెనని శ్రీ రాజన్నగారు కోరారు.

పుట్టపర్తి నారాయణాచార్యులవారు కళాశాలలో విద్యార్థిగా పాడుతూ వున్నప్పుడు జానపద గేయాలు విద్యార్థుల నాకర్షించి, క్రమంగా స్వయ వల్లనే ప్రత్యేకత సంపాదించి వుసుడయి. రని, కామకోటి పీఠాధీశ్వరుని సభలో గొప్ప పండితులమధ్య సంస్కృత, తెలుగు భాషలలో కవిత్వం చెప్పి, సభికులను ఆశ్చర్య చకితులనుచేసి, పీఠాధీశ్వరుల సన్మానం పొందగలిగినారని శ్రీ షడ్దర్శనం సోమసుందర శర్మగారు వారి జీవిత విశేషాలు వివరిస్తు తెలియజేశారు.

కాజోయేల్‌కు ఆయుధాల వాగ్దానం

లో. పాకిస్తాను … అయుపొంగ

ఇండొనేసియకు లక్ష

అలెరెస్ విజ్ఞప్తి

వద్గుణాలను వివరించారు. శ్రీమాన్ వరసింహాచార్యులుగారు, మునిసిపల్ హైస్కూలు సంస్కృత ఉపాధ్యాయులు సంస్కృతంలో ఉపన్యాస మిచ్చారు.

శ్రీమాన్ నారాయణాచార్యుల వారికి వారి శిష్యబృందం 116 రూపాయలు బహూకరించి సన్మానించారు.

హర్షధ్వనుల మధ్య శ్రీమాన్ పుటపర్తి నారాయణాచార్యులగారిలా సమాధాన మిచ్చారు.

"నా జీవితం నాకు బాగా తెలుసు. జీవితంలో వచ్చిన సంఘటనల వలన గుణపాఠాలు నేర్చుకోగలిగాను. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా అతి సామాన్యునిగా, మానవుడుగానే ప్రవర్తింపజేయ భగవంతుని ప్రార్థిస్తూ వుంటాను. నా యోగ్యతలు గోరంతలు కొండంతలుగా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు తోచడం సహజం. మానవుడు చదువుకున్న కొద్దీ తన అవివేకం గోచరిస్తుంది.

"సాధారణంగా తెలుగు గొప్ప భాషయని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు" అని అంటుంటారు. నాకు నవ్వువస్తూ వుంటుంది. తెలుగు పద్యాలు చదివినప్పుడు మళయాళీలు నవ్వుతారు. అది వారికి అపహాస్యం. ఎవరి భాష వారికి పరమోత్కృష్టమైనదన్న చిత్తవృత్తి వుంటుంది. ఒక భాష మంచిదనిగాని, చెడ్డదని గాని నిరూపించడానికి అధికారం కావాలి కొత్తలో మళయాళభాషకు సానునాసికత్వం వికారమని అనుకునేవాణ్ణి. తర్వాత ముక్కుతో మాట్లాడడం ఆ భాషకు సౌందర్యమని నా ఊహ. మనం మాట్లాడేది ఇతరులకు నత్యంగా గోచరించాలి. నైనిటాల్ సారస్వత మహాసభలలో అరవం కఠోరమైన భాష అన్నారు."

"ప్రతిభాషకు ఒక్కొక్క సౌందర్యం ప్రధానంగా వుంటుంది. సంస్కృతంలో వుండే గాంభీర్యం మొదలైన గుణాలు ప్రాకృతంలో లేవు. ప్రాకృతాలకు లాలిత్యం ప్రధానం, దయ, కరుణరసం చూపేశక్తి, తమిళభాషలో వుంది. వైష్ణవాళ్వార్లభక్తి పులకరించే లలిత భావాలతో వుంటుంది. దక్షిణ దేశభాషల తారతమ్యాలు తెలిసిన వారికే అన్ని భాషలు చర్చింప తెలుస్తుంది. భాషలను పోల్చే విచక్షణాదృష్టి లేకపోతే తన భాషకు మించింది లేదంటాడు.

"ఆంధ్రలో పోతన భాగవత రచనవంటి రచన మరొక భాషలోలేదు. తనభాష వేషమునందు అభిమానం వుండవలసిందేగాని, దుష్టత్వం వుండకూడదు. తెలుగు-దేశంలో భాష, ఉత్పత్తి, వివేకాన్ని నాశనం చేస్తున్నారు. తెలుగులో ప్రామాణికమైన డిక్షనరీ లేదు. ఇతర భాషలతో పోల్చి చూసుకుంటే చాలా ప్రథమ దశలోవుంది. ఆంధ్ర యూనివర్శిటీలో వ్రాతగ్రంథాలు ఎడిట్‌చేసే అలవాటులేదు. ప్రతిభాషలోను వ్రాతప్రతులు, గ్రంథాలు వ్రాస్తూ వున్నారు. సారస్వతం అంటే తూలనాదృష్టి, హేయభావం వుంది. నిర్మాణ దృష్టితో పనిచేస్తేనేగాని భాష అభివృద్ధి చెందదు. కొంత గుంపును చేరదీసికొని, వారికి మత్తుకలిగించి ఎవరి కవిత్వం వారు గొప్పదని భావించుకుంటూ వుంటారు. పదాలకు అర్థాలు తెలుసుకోడంలో ఎంతో కష్టం వుంది. సంస్కృతంలోంచి ఒక మాట తెలుగులోకి వచ్చేసరికి తత్సమ, తద్భవాలు మొందం తెలుసుకోవాలి. ఈ స్వరూపాలం ఇతర ద్రావిడ భాషలు తెలిస్తేనేగాని తెలియవు. రెండున్నర దశాబ్దాల సారస్వతం తెలుగులో చేరలేదు. ఇతర భాషలవారు నూతన పద నిర్మాణాలను చూసుకుంటూవుంటారు. తెలుగుదేశంలో ఏదో ఉపన్యాస మివ్వడమే దురభిరుచి ఆయిపోయింది."

జరిగినరోజే నైనా నిర్మాణంగా పని చేయడానికి పూనుకుంటేగాని, ఆంధ్ర భాష అభివృద్ధి చెందదు. పోతన పండితుడు, కవిగా చూచిన దృష్టితో ఎంతమంది కవులు పరిశోధించారు. కందుకూరు వీరేశలింగం పంతులుగారు కవుల చరిత్ర వ్రాసిన తర్వాత ఎవ్వరూ యేమీ వ్రాయలేదు. తప్పుల తడకల పుస్తకాలు, విఖ్యాతలు ఎక్కువ, తెలుగు వ్యాఖ్యాతలు భాషను భ్రష్టు పట్టిస్తున్నారు. దక్షిణ దేశంలో ఎవరిచరిత్ర వారిదే. ఒకరితో ఒకరు సంప్రతించుకోవాలి. ఈ భావం అధికారులలో కలిగితేనే గాని భాషలు అభివృద్ధి చెందవు.

"మీరు నన్ను గొప్పగా సన్మానించారు. మీరందరి ఆదరాభిమానాలు వుంటే అదే విలువ రూపాయలలో లేదు. మీరందరినీ నే నభినందిస్తున్నాను. మీకు నా యెడల గల అభిమానానికి ఎంతేని కృతజ్ఞుడను. నేను పేదవిలో వున్నా ప్రొద్దుటూరు నారాయణాచార్యులుగా, సామాన్య మానవునిగానే చెలామణి కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను."

అధ్యక్షులు శ్రీ టి. కె. మునిగారి కృతజ్ఞతా వందనతో సభ పూర్తి అయింది.

బుడమేటికి తిరిగి వరద

బస్సుల నిలుపుదల

గన్నవరం, అక్టోబర్ 25—బుడమేటికి ఈ మధ్యాహ్నం నుంచి తిరిగి వరద ప్రారంభమైంది. విజయవాడ-ఏలూరు రోడ్డుపై ఇక్కడికి రెండు మైళ్ల దూరంలోగల కేసరపల్లి వద్ద బుడమేటి పైగల వంతెన మునిగిపోవడంతో విజయవాడ-ఏలూరు, విజయవాడ-నూజివీడు బస్సుల రాకపోకలు ఆగిపోయినవి.

ఈ సంవత్సరం ఇలా జరగడం ఇది రెండవసారి.

తక్షణమే విశాలాంధ్ర నిర్మాణానికి సమైక్య కృషి

—చెన్నపురి ఆంధ్ర ప్రముఖుల విజ్ఞప్తి

మద్రాసు, అక్టోబర్ 26— తక్షణమే విశాలాంధ్ర నిర్మాణానికి ఆంధ్ర, తెలంగాణా నాయకులు సమైక్యంగా కృషిచెయ్యాలని విజ్ఞప్తిచేస్తూ చెన్నపురిలోని ఆంధ్ర వణిక్ప్రముఖులు, రచయితలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, తదితరులు నేడొక ప్రకటన చేశారు.

వారు తమ విజ్ఞప్తిలో యిలా పేర్కొన్నారు: "విశాలాంధ్ర ఏర్పడ్డం ఆంధ్రుల పురోభివృద్ధికి అత్యవసరమని ఫజల్ ఆలీ కమిషన్ అంగీకరిస్తూనే ఆచరణలో నిరాకరించడం ఆశ్చర్యకరంగా వున్నది. 1957 ఎన్నికలకు ముందే విశాలాంధ్ర ఏర్పడడానికి ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణా మంత్రులు, కలిసి తీవ్రకృషి చేయాలనీ, కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనీ విజ్ఞప్తి చేస్తున్నాము."

విజ్ఞప్తిపై సంతకాలు చేసినవారిలో శ్రీయుతులు బి. నాగిరెడ్డి, చక్రపాణి, బి. యన్. రెడ్డి, కె. వి. రెడ్డి, వై. రామకృష్ణప్రసాద్, ఎల్. వి. ప్రసాద్, కె. బి. నాగభూషణం, తాతినేని ప్రకాశరావు ఘంటసాలవెంకటేశ్వరరావు, మాదవపెద్ది గోపాలకృష్ణ గోఖలే, యన్. టి. రామారావు, యస్. వి. రంగారావు, రేలంగి వెంకట్రామయ్య, సి. యస్. ఆర్. ఆంజనేయులు, వంగర వెంకటసుబ్బయ్య, అంజలీదేవి, జి. వరలక్ష్మి, యస్. వరలక్ష్మి, పి. కన్నాంబ, సి. లక్ష్మీరాజ్యం, పింగళి నాగేంద్రరావు, కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, దరిశి చెంచయ్య, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచార్య ఆత్రేయ, సముద్రాల రాఘవాచార్య, శ్రీ తాపీ ధర్మారావు, పందిరి మల్లికార్జునరావు, గిడుగు సీతాపతి, జె. వి. సోమయాజులు (ఆంధ్ర వాణీ జ్యమండలి అధ్యక్షులు) ఎ. వి. సుబ్బారావు(ప్రొఫెసర్), పి. సత్యవతి (లెక్చరర్), అక్కినేని సంజీవరావు, పి. గంగాధరరావు, ఎ. తిరుపతిరావు, యస్. యస్. రాయ్, వి. కుటుంబరావు, పి. కోటేశ్వరరావు, ఎ. వి. సీతారామయ్య, జి. నాగలింగం, యన్. వి. ఆర్. కదారు (మాజీ కార్యదర్శి, ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి), రోసి నాయుడు (మాజీ అధ్యక్షులు, ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి), బి. లక్ష్మణరావు (మాజీ అధ్యక్షులు ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి), బి. వెంకటరమణ (మాజీకార్యదర్శి, మద్రాసుస్టూడెంట్స్ ఆర్గనైజేషన్), పి. కృష్ణమోహన్ (కార్యదర్శి, ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి), ఇ. లింగమూర్తి, సి. వి. రహీం, పి. సుబ్బారావు, టి.వి. రావు, బి. రమణప్ప, డి. వేణుగోపాల్, ఎం. రాధాకృష్ణ, డి. అంజనేయులు, బి. వి. రాములు, డి. వి. రామారావు, డి. విశ్వేశ్వరరావు, బి. జనార్దనరావు, వజ్రపాణి, జి. నాగేశ్వరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, టి. కృష్ణవేణి, మిక్కిలినేని మాలతి, జమున కుమారి, కోగంటి లక్ష్మీకాంతం, మిక్కిలినేని సీతమ్మ, జాతినేని అన్నపూర్ణ, కె. … యస్. ఆర్. శర్మ … విజ్ఞాన సమితి … కార్యదర్శి, చెన్నపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి), పాలపాక శ్రీనివాసరావు, యం. జి. కృష్ణమూర్తి (కార్యదర్శి, పచ్చయప్ప కళాశాల, ఆంధ్రసాహిత్యసమితి)గార్లు మున్నగువారు కలరు.

తెలంగాణా నాయకులను ఒప్పించడానికి కృషి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని వాగ్దానం

గిద్దలూరు, అక్టోబర్ 23—సమష్టి సౌభాగ్యం కొరకు ధనికులు కొంత ధనదానం, పేదలుకొంత శ్రమదానం చెయ్యవలసిందిగా రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నిన్న యిక్కడ తనకు పౌరసన్మానం జరిగిన సందర్భంలో ఏర్పాటు చెయ్యబడ్డ బహిరంగసభలో చెప్పారు.

స్థానికపంచాయతీ బోర్డువారు జాతీయ వికాస పథకాలకింద 5,500 రూపాయల ఖర్చుతో యిక్కడ నిర్మించిన "కమ్యూనిటీ హాలు"కు మంత్రి శ్రీ చంద్రమౌళిగారు ప్రారంభోత్సవం చేశారు.

ఊరిమధ్య ఖరీదైన స్థలాన్ని శ్రీయుతులు డి. వై. రంగారెడ్డి, డి. కె. రంగారెడ్డిగార్లు విరాళ మిచ్చారు.

మంత్రికి రహదారి బంగళావద్ద పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ డి. పాండురంగారెడ్డిగారు, జిల్లాకాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు పి. వెంకటసుబ్బయ్య, మద్దూరి సుబ్బారెడ్డిగార్లు, శ్రీ సి. పి. తిమ్మారెడ్డి (యం. యల్. ఏ.) గారు, తహసీల్దార్ శ్రీ బి. బసప్పగారు స్వాగత మిచ్చారు.

శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్యగారి అధ్యక్షతను పంచాయితీ మార్కెట్టువద్ద బహిరంగసభ జరుపబడింది మంత్రులు శ్రీయుతులు చంద్రమౌళి, సంజీవయ్యగార్లకు పౌరసన్మానం చెయ్యబడింది. వారికి సమర్పింపబడ్డ సన్మానపత్రాలలో ఆధునిక పద్ధతులలో పరిశుభ్రపరచిన నీటి సరఫరా స్కీమును మంజూరుచేసినదానికి గాను ఖర్చులో సగం అప్పుగా యివ్వాలని కోరారు.

ప్రదేశ్‌కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారికి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీవారు, కంభం తాలూకా కాంగ్రెస్ కమిటీవారు స్వాగతపత్రాలు సమర్పించారు.

గిద్దలూరు పట్టణ కాంగ్రెస్ తరపున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారికి స్వాగతపత్రం సమర్పించబడింది.

శ్రీ పిడతలరంగారెడ్డి (యం. యల్. ఏ.) గారు అతిథులకు స్వాగతమిస్తూ ప్రసంగించారు.

మంత్రి సంజీవయ్యగారు తమ ప్రసంగంలో పంచాయతీబోర్డు ప్రజలకు చేస్తున్న సదుపాయాలకు అభినందన తెలియజేశారు.

శ్రీ సత్యనారాయణ రాజుగారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్న సేవను తెలియజేశారు. త్వరలోనే ఆంధ్రరాష్ట్రంలో భూమి సంస్కరణలు జరుగగల వన్నారు. శ్రీబాగ్ వంటి ఒడంబడిక నొకదానిని అంగీకరించి తెలంగాణా నాయకులను విశాలాంధ్రకు సమ్మతింప చెయ్యడానికి తాను శక్తులా కృషిచేస్తా నన్నారు.

సభానంతరం జాతీయ వికాసపథకం ఆర్గనైజర్లు వినోద ప్రదర్శనాలు ఏర్పాటు చేశారు.

శ్రీ డి. పాండురంగారెడ్డిగారు అతిథులకు విందు చేశారు.

గుల్బర్గా జిల్లాలోని తెలుగు తాలూకాలు

హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చాలని వినతి

తాండూరు, అక్టోబర్ 24—తాండూరు తాలూకా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, తాండూరు పట్టణ కాంగ్రెసు అధ్యక్ష, కార్యదర్శుల, పంచాయతీ అధ్యక్షుల సంయుక్త సమావేశం ఈ నెల 18 వ తేదీ సాయంకాలం శ్రీ వి. రామచంద్రయ్య (తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు) వారి అధ్యక్షతను జరిగింది.

గుల్బర్గా జిల్లాలో తెలుగు తాలూకాలను తాండూరు,కొడంగల్లు, సేడెయాద్గీరు చించోలి తాలూకాలలో గల తెలుగు గ్రామాలను కర్ణాటక ప్రాంతంలో చేర్చడం భాషా రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం మూలసూత్రాలకే విరుద్ధమని, అట్టి చర్యవల్ల యిక్కడి ప్రజలకు అన్యాయం కలుగగలదని, ఈ తాలూకాల ప్రజలు తమ్ము పరిసర ప్రాంతాలలో చేర్చ వలసిందని చాలకాలంనుంచి ఆందోళన చేస్తున్నారని తీర్మానం చేశారు.

1954 జూన్‌లో ప్రత్యేక తెలంగాణా రిపోర్టు భాషారాష్ట్ర పునర్నిర్మాణ సంఘం వారికి ఇచ్చినప్పుడు ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఈ తాలూకాలను కూడ ఆంధ్రలో చేర్చాలని పేర్కొన్నారు. కావున వీటిని 1951 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్… తీర్మా…

శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారికి సన్మానం

సహాయానికి విజ్ఞప్తి

వటమట, అక్టోబర్ 24—శ్రీయుతులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కోరాడ రామకృష్ణయ్య, గిడుగు వేంకట సీతాపతి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, చిత్తూరు వి. నాగయ్య, కాళోజీ నారాయణరావు, దేవులపల్లి రామానుజరావు, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, గొబ్బూరు వేంకటానంద రాఘవరావు, జవ్వాది లక్ష్మయ్య (యం. యల్. ఏ.), గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, కొండాలి ఆంజనేయులు, రంగా (యన్. జి.), తెలికిచర్ల వెంకటరత్నం; తుమ్మల సీతారామమూర్తిగార్లు మరి కొందరు దిగువ సంయుక్త ప్రకటన చేస్తున్నారు:—

"కవులు, పండితులు, పరిశోధకులు, విమర్శకులు అయిన శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారిని సన్మానించడం ఆంధ్రుల విధి. శ్రీ గోపాలకృష్ణయ్యగారిని సన్మానించడానికి కవి పండిత పోషకులగు శ్రీ వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాదుగారి అధ్యక్షతను సన్మానసంఘం ఏర్పాటుఅయిన విషయం అందరికి తెలిసినదే. శ్రీ గోపాలకృష్ణయ్యగారు రచించిన "ప్రాచీన వాఙ్మయంలో వ్యావహారిక భాష" అనే పరిశోధన గ్రంథం ఈ నెలలో వెలువడబోతున్నది. పైన తెలిపిన మిగిలిన గ్రంథాలన్నీ అచ్చు అయి, ఆంధ్రులకు అందాలంటే అందరి సహాయం అవసరం. కాబట్టి శ్రీ గోపాలకృష్ణయ్యగారి సన్మానంలో విజ్ఞులంతా పాల్గొని సర్వవిధాలా తోడ్పడ గోరుతున్నాము."

రాజమండ్రి బై-ఎలెక్షన్

ఎన్నిక ఫలితం

రాజమండ్రి, అక్టోబర్ 22—10 వ వార్డు బై-ఎలెక్షనుకు నిన్న జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శ్రీ పెంటపల్లి సింహాద్రిగారు ప్రజాపార్టీ అభ్యర్థి శ్రీ వానపల్లి వీరాస్వామిగారి కంటె 605 వోట్లు మెజారిటీ రాగా గెలిచారు. శ్రీ పెంటపల్లి సింహాద్రిగారికి 1681 వోట్లు, శ్రీ వానపల్లి వీరాస్వామిగారికి 1076 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలయిన వోట్లు 2757.

స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు పార్టీలు, బలపర్చినవి.

"వెనువెంటనే విశాలాంధ్ర స్థాపన"

కాలయాపన తగదని స్వామి సీతారాం హెచ్చరిక

విజయవాడ, అక్టోబర్ 24-శ్రీ స్వామిజీ సీతారాంగారు వినయాశ్రమంనుండి విశాలాంధ్ర మహాసభాధ్యక్షులైన శ్రీ కాశేశ్వరరావుగారికి రాజమహేంద్రవరం సభలకు అనారోగ్య కారణంచే రాజాలనని తెలుపుతూ ఆ వుత్తరంలో ఈ క్రింది విధంగా వ్రాశారు:

"విశాలాంధ్రము అనగా తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో చేర్చు విషయం ఏమాత్రం కాలయాపనలేకుండా వెంటనే జరుగవలెనని నా అభిప్రాయం అంధ్రులందరు దాని విషయమై కృషి చేయవలెను. ముందంజ వేయుభారం తెలంగాణా నాయకులమీద పెట్టరాదు. ఒకప్పుడు ఓరుగల్లు రాజధానిగా యావత్తు ఆంధ్రరాజ్యం పాలింపబడినది అది మరువరాదు. కాలయాపన జరిగిన కొద్దీ [illegible] చిన్న కారణాలమీద పెరిగి పెద్దవియై ఆంధ్ర ఐక్యతకు భంగం కూడా కల్పించవచ్చును. కావున వెంటనే కృషి చేయడం మంచిది. ఆంధ్ర శాసనసభ్యులను, తెలంగాణా శాసనసభ్యులును ఇందు విషయమై గట్టి ప్రయత్నం చేయవలెను."

"శీఘ్రమే విశాలాంధ్ర నిర్మించాలి"

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం

గిద్దలూరు, అక్టోబర్ 23—అఖండమైన ఆంధ్రప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటుచెయ్యడాన్ని నిశితంగా విమర్శిస్తూ, రెండు రాష్ట్రాల నిర్మాణంవల్ల వైరుధ్య పెంపొందగలదని హెచ్చరిస్తూ యిప్పుడే విశాలాంధ్రను నిర్మించాలనికోరుతూ నిన్న యిక్కడజరిగిన కర్నూలుజిల్లా కాంగ్రెస్ సర్వసభ్యసమావేశంలో తీర్మానించారు.

సమావేశానికి జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు అధ్యక్షత వహించారు.

ఆంధ్ర, హైదరాబాద్ మంత్రులు, ఉభయ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు కలిసి విశాలాంధ్ర సత్వరనిర్మాణానికి అంగీకరించి, అందుకు సంబంధించిన అంశాలనుగురించి చర్చించి నిర్ణయాలు చెయ్యవలసిందిగా కోరుతూ మరొక తీర్మానం చేశారు.

ఆయా జిల్లాలలోని శాసనసభ్యులతో మాత్రం జిల్లా బోర్డులను పునర్నిర్మించాలన్న యునైటెడ్ లెజిస్లేచర్ కాంగ్రెస్‌పార్టీ తీర్మానానికి తీవ్ర అసమ్మతి తెలియజేస్తూ వేరొక తీర్మానం చేశారు. అట్టి పద్ధతి ప్రజాస్వామ్య సూత్రానికే విరుద్ధమని తీర్మానంలో పేర్కొన్నారు.

జిల్లాబోర్డుల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిని జరపాలని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ, అందువల్ల ఆలస్యం జరుగగలదని, అదనపుఖర్చు కాగలదని సూచిస్తూ ఇంకొక తీర్మానంలో పేర్కొన్నారు.

ఇంతకుముందు సభ్యులు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి ఆత్మశాంతికి రెండు నిముషాల పాటు మౌనం వహించారు.

నిన్న యిక్కడ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రత్యేకాహ్వానంపై కార్యవర్గ సమావేశానికి మంత్రి శ్రీ డి. సంజీవయ్య గారు, శ్రీ పిడతల రంగారెడ్డి గారు, శ్రీయుతులు కె. విజయ భాస్కర రెడ్డి, తిమ్మారెడ్డి (యం. యల్. ఏ), కె. కె. రెడ్డి, శ్రీమతి జయమ్మ గార్లు హాజరైనారు.

సర్వ సభ్య సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు కూడా హాజరైనారు. తాలూకా, గ్రామ కాంగ్రెస్ కమిటీలు చురుకుగా పనిచెయ్యవలసిన ఆవశ్యకతను గురించి ఆయన ప్రసంగించారు.

విశాలాంధ్ర నిర్మాణం విషయమై ఆంధ్ర రాష్ట్రంలో ఏకాభిప్రాయం కలదని శ్రీ రాజుగారన్నారు. ఆలస్యం వల్ల అనేక చిక్కులు, అవరోధాలు కలగగల అవకాశం వుందని ఆయన అన్నారు.

శ్రీ కల్లూరి సుబ్బారావు గారు కూడా మాట్లాడారు.

రేడియో

(అక్టోబర్ 29, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా): 7-15 మద్రాసు బి వలె; 8-0 (అం. వా). మధ్యాహ్నం: 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా): 4-0 వనితావాణి-భర్తృహరి సుభాషితములలో సుజనపద్ధతి — ప్రసంగం: పెరుకువాడ సుదక్షిణాదేవి; దూరాన నారాజా; తీరిక సమయాలలో గ్రంథపఠనం—ప్రసంగం: సి హెచ్. విజయలక్ష్మి: చెప్తా వింటారా?; సాయంత్రం: 5-30 సుసర్ల శివరామ్ (గా): 6-0 ఉభయకుశలోపరి — శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 6-10 (రి): 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-విశేషాలేమిటి? చంద్రోదయం (శ్రీనాథ) కావ్యగానము; హరిజనవాడ పెద్దతో పరిచయ ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా): 7-15 ఇద్ ఇ మిలాద్-(ప్ర) యాకూబ్ హుసేన్; 7-30 (రి): 8-0 సుసర్ల శివరామ్ (గా): 8-30 టి. ఎల్. ప్రసూనాంబ (గా): 9-0 (అం. వా): 9-15 రాగప్రస్తారం: వయోలా—ఎ. ఐ. ఆర్. వాద్యబృందము సహా; 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీ నుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.8 మీటర్లలో ఉ: 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఆర్. ఆర్. మూర్తి (గా): 8-0 విలయ విద్వాంసులు (వే): మధ్యాహ్నం: 1-0 మహిళామండలి-దసరా కొలువు: వినోద కార్యక్రమం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 ఆర్. జానకి; 2-45 (రి): సాయంత్రం: 5-30 పి. కె. సౌందరరాజన్ (వ): 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 కె. ఎస్. వేదనాయకి; 7-0 (స్థా. రి): 7-30 (రి): 7-45 జంత్రసమ్మేళనము; 8-0 (రి): 8-15 తేదియూర్ ఆర్. నారాయణస్వామి (గా): 9-15 కథాకాలక్షేపం—సి. బన్నీబాయ్: 10-0 (రి): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ: 7-0 (తె. వా) – వాతావరణ సూచన; 7-15 (రి); 7-30 బాలానందం—నిర్వహణ: న్యావతి కామేశ్వరి: 8-0 (అం. వా): మధ్యాహ్నం: 1-0 (స్థా. రి): 1-30 (అం. వా): 1-40 (రి): 1-50 (తె. వా): 2-0 విలయ విద్వాంసుడు (వీ): 4-0 పిల్లల కార్యక్రమం (అం): 4-30 (రి): సాయంత్రం: 6-0 (అం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (అం): 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. రి): 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా): 7-15 ఇద్ ఇ మిలాద్—ప్రసంగం: యాకూబ్ హుసేన్; 7-30 కర్ణాటకవాణి-ప్రసంగం: ద్వారం వెంకటస్వామి నాయుడు; 9-0 (అం. వా): 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే): 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ: 6-50 (రి): 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 టి ఆర్. నరహరిభాగవతర్; దీక్షితర్ కృతులు; 7-45 హసీమ్ ఆలీ, బృందం: ఘజల్, 8-0 (అం. హిం. వా): 8-30 మహమూద్ బేగ్: తుమ్రీ భైరవి. 8-45 హసీమ్ అలీ, బృందం: ఘజల్: మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 జి. కృష్ణమూర్తి: త్యాగరాజ కృతులు; 1-30 (స్థా. రి); 1-50 (తె. వా): సాయంత్రం: 5-30 షేక్ మహబూబ్: గీతావళి; 5-45 (రి): 6-30 (రి): 6-40 స్థానిక ప్రకటనలు: 6-45 గ్రామసీమ — షేక్ మహబూబ్: గీతావళి: 7-0 (తె. వా): 7-15 గ్రామసీమ – రాజదివిచ్చే వరదాలు: కోళ్ళ పెంపకము—ప్రసంగం; వివిధవీధి: వార్తలు, అభిప్రాయాలు, బజారు ధరలు, వాతావరణం; 8-0 ప్రసంగం (అం): 8-15 మహమూద్ బేగ్: దాద్రా, ఘజల్; 8-30 ఇద్ ఇ మిలాద్; 9-0 (అం. ఉ. వా): 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే): 11-0 ప్రసార సమాప్తి.

మెంబర్ ఆఫ్ ఇంటర్‌నేషనల్ కోకో అండ్ చాకొలేట్ ఎసోసియేషన్
HEROS' TEL No. 44.

మిమ్ముల నుద్దేశించే నమూనా కావింపబడ్డాయి

పసిపిల్ల బతేనేం, శ్రీమంతుల బిడ్డ బతేనేం, చేనేతబట్టలను ఉపయోగిస్తే సరికొత్త విధానంలో సద్వినియోగం చేస్తున్నారన్నమాట.

మస్లినుతమగు చెందేరీ చీరలు అసందానికి, రమణీయతకు గంధర్వత్వానికి.

ఉజ్వలములగు బనారసు పట్టులు, బంగారు వెండిపోగులతో తళతళలాడే రవికెగుడ్డలు ....

ఒరిస్సా, బీహారు నూలుబట్టలు చలువకు, అనల్పైన జానపద నమూనాకు....ఇంకా

దీప్తిసంతములగు దక్షిణాది పట్టు చీరలు చిక్కని రంగుల మేళవింపులు, అతిస్ఫుటువైన నచెంగులు

వీటికి సామరూపంగా మద్రాసు, హైదరాబాద్, బొంబాయి, బనారసుల అతి సుందరపగు "ఖాసీలు"

చేనేత వస్త్రాలు

నవనాగరికులు అభిలషించేవి



భారతదేశపు చేనేత పారిశ్రామిక ఉత్పన్నములు చేనేత మండపంలో చాటిచెని ప్రదర్శనముందు వివిధములగు వస్త్రాలను చూడండి.
ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్ .... న్యూఢిల్లీ.
అక్టోబరు 30 మొదలు—డిసెంబర్ 15 వరకు, 1955.

ALL INDIA HANDLOOM BOARD

డెప్యూటీ టెక్స్‌టైల్ కమిషనర్
ఆల్ ఇండియా హాండ్‌లూం బోర్డు
98, హ్యారిస్‌రోడ్డు, మద్రాసు.18.

SCREEN

(The most popular English Film News Paper.)

ఈ వారం సంచికలో

ఇండియాలో సింహాలీస్ ఫిలిములు తీసే విషయం గురించి సిలోన్ మీమాంస—ప్రతినిధుల సభలో చర్చలు.

తమిళం, కన్నడం ఫిలిములలో అఖండ ప్రజ్ఞ నార్జించిన కన్నడ తార—హరిణి గాథ.

ఉత్తమ ఫిలిములకు స్టేట్ బహుమతులు—పతకములు—కార్యక్రమ విధానం

ఆఫ్రికామీద ఫిలిముల దిగుమతి—సెన్సార్ అభిప్రాయం.

ఫోటోలు—దసరాకు "కుందన" పుష్పాలు కోస్తున్న నలిని జయవంత్ ఫోటో (ముఖపత్రం) చిత్రా వర్ణచిత్రం—రెహనా ఫ్యాషన్‌లు.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి.

లేదా మాకు వ్రాయండి.

సర్క్యులేషన్ మేనేజరు,

"స్క్రీన్"

న్యూస్ పేపర్ హౌస్, నానూస్‌దాక్, కొలాబా, బొంబాయి.5.

మీ బిడ్డడి ఆరోగ్యాన్ని విధివశం చేయకండి!

నిస్సంశయముగా లోకంలో అన్నిటికంటె మీబిడ్డ మీకత్యంత ప్రియుడు. కాబట్టి వాని ఆరోగ్యమును అశ్రద్ధ చేయకండి. సరియైన పోషణనిచ్చి కండరములు, ఎముకలు పెరిగి బలిష్ఠు డగునట్లు చూడండి. యిప్పటి పోషణ సరిలేనిచో వాని ఆరోగ్యానికి శాశ్వత హాని గలుగును. వానికి అదనపు పుష్టి ఆహారమివ్వండి.

SCOTT'S Emulsion
స్కాట్స్ ఎమల్షన్
ప్రతి చెమ్చాడు ఆరోగ్యమును చేకూర్చును

డిస్ట్రిబ్యూటర్లు:
ఇంపీరియల్ కెమికల్ యిండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్.
కలకత్తా - బొంబాయి - మద్రాసు - కాన్పూరు - న్యూఢిల్లీ
అహమదాబాద్ - అమృతసర్ - కొచ్చిన్

ద్వివిధ పోషణతో పిల్లలు ఏల పెరుగుదురు

స్కాట్స్ వారెదుగుటకు తోడ్పడును: విటమిన్ డి యుండుటే దానికి కారణము. పోషణ నిచ్చి, ఎముక బలమును చేకూర్చుటలో ఒక చెమ్చాడు స్కాట్స్ నాల్గు గ్లాసుల పాలకు సమానము. స్కాట్స్ స్వచ్ఛమైన కాడ్లివరాయిలగుటచేత శక్తినిపెంపొందించును. 80సం||లుగా డాక్టర్లు దానిని సిఫార్సు చేయుచున్నారనుటలో ఆశ్చర్య మేమున్నది!

స్కాట్స్ వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయును: స్కాట్స్‌లోని విటమిన్ ఏ మీ బిడ్డను క్రిమిదోషమునుండి సంరక్షించి....ఎదిగి ఆరోగ్యవంతుడగు యువకునిగా చేయును. పాలవలె చేయబడిన స్కాట్స్ కాడ్లివరాయిలిచ్చు గుణముల నిచ్చి, సులభముగా జీర్ణమగు ప్రకృతసిద్ధమగు పుష్టి ఆహారము.

S. 357

క్రీడాలోకం

న్యూజిలెండ్‌చే నాలుగు వికెట్లకు 206 పరుగులు

లాహోర్‌లో రెండవ టెస్టు

లాహోర్, అక్టోబర్ 26—న్యూజిలెండ్, పాకిస్తాన్‌లకు రెండవ టెస్టు క్రికెట్ పోటీ నేడిక్కడ ప్రారంభమైంది.

న్యూజిలెండ్ బ్యాటింగ్ ప్రారంభించి, మొదటి రోజు ఆట ముగిసేలోగా నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు గావించింది.

స్కోరు వివర మిది:—

న్యూజిలెండ్: మొదటి ఇన్నింగ్స్—నాలుగు వికెట్లకు 206 పరుగులు.

(మెక్‌గ్రెగర్ 72 ఔట్ కాలేదు, హార్ఫర్డ్ 81 ఔట్‌కాలేదు. ఖాన్ మహమ్మద్ 49 పరుగులకు మూడు వికెట్లు).

మొదటి టెస్టు పోటీలో పాకిస్తాన్‌కు ఇన్నింగ్స్ విజయం సిద్ధించిన విషయం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

నంద్యాలలో ఫుట్‌బాల్ పోటీలు

ఫైనలుకు వై. సి. ఏ. జట్టు రాక

నంద్యాల, అక్టోబర్ 26—కొలది రోజులుగా ఇక్కడ జరుగుతున్న దసరా ఆటల పోటీలలో మొన్న ఫుట్‌బాల్ సెమిఫైనలులో నంద్యాలజట్టు వై. సి. ఏ వై. యం. ఏ ను (గ్రీన్) 2-0 గోలులతో ఓడించింది.

వై. సి. ఏ. కెప్టెన్ మనోహరరాజ్, ఎస్. ఆర్. వాట్స్ గోలులు కొట్టారు.

కారమ్స్ సింగిల్స్ సెమిఫైనలులో మిస్టర్ ఎమ్. రసూల్‌బేగ్ మిస్టర్ హాజీమియాపై 2-1 గేములతో విజయ మొందాడు.

విమ్కోకు తిరిగి లీగ్ ఛాంపియన్‌షిప్

మద్రాసు, అక్టోబర్ 27—నిన్న కార్పొరేషన్ స్టేడియమ్‌లో జరిగిన మొదటి డివిజన్ లీగ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ తుది పోటీలో విమ్కో స్పోర్ట్స్ క్లబ్బు సదరన్ రైల్వే అథ్లెటిక్ అసోసియేషన్‌ను ఒకే ఒక గోలుతో ఓడించి ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకొన్నది.

ఆ ఒక్కగోలునూ సెంటర్ ఫార్వర్డ్ తంగరాజ్ ఆట మొదటిభాగంలో 17 వ నిమిషంలో కొట్టాడు.

కారుమూరులో కబాడీ టోర్నమెంటు

కారుమూరు, అక్టోబర్ 25—కారుమూరులో శ్యామ్ ప్రసాద్ మెమోరియల్‌వారిచే జరుపబడిన చెడుగుడు పోటీ పందెములలో గెలుపొందినవారిని బహూకరించుటకు జరిగిన సభకు శ్రీ యడం చెన్నయ్య (ఎం.ఎల్.ఎ.) గారు అధ్యక్షత వహించారు.

ఫైనల్సులో గెలుపొందిన బట్టు బొడ్డేపల్లివారికి రజత పాత్రలును, రన్నర్సుగా వచ్చిన గొరిగపూడి టీమువారికి రజత పతకములును, ఛాంపియన్ బహుమతి శ్రీ జనార్దనరాజు (మిషన్‌స్కూలు కాంపౌండు రేపల్లె) గారికిన్ని అధ్యక్షులు సమర్పించారు.

* * * *

కందుకూరు, అక్టోబర్ 24—కందుకూరులో ఏటా దసరా పండుగులకు "దసరా ఉత్సవాల నిర్వాహక సంఘం" జరిపే ఆటల పోటీలు ఈయేడు వర్షాల మూలాన నిర్వహించబడలేదు. వచ్చే జనవరిలో వీటిని జరపడానికి నిర్ణయం జరిగినట్లు మూఢిగా తెలియవచ్చింది. (ఏ. పి.)

ఇండియాలో అమెరికన్ వెయిట్ లిఫ్టర్‌ల పర్యటన

అండర్సన్ కూడా నవంబర్ 16 న ఢిల్లీ రానున్నాడట

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—వెయిట్ లిఫ్టింగ్‌లో హెవీ వెయిట్ తరగతిలో ప్రపంచ ఛాంపియన్ మిస్టర్ పి. ఆండర్సన్ నాయకత్వంలో ఆరుగురు అమెరికన్ వెయిట్ లిఫ్టర్ లు నవంబరు 16 వ తేదీన ఢిల్లీ రానున్నట్లు ఇక్కడ తెలియవచ్చింది.

వారి పర్యటన కార్యక్రమం ఇంకా తుది సారి నిర్ణయించబడలేదు.

వెయిట్ లిఫ్టరులను దిగువ పరిచయం చేస్తున్నాము:

పి. ఆండర్సన్—ఎలిజబెత్ టౌన్‌కు చెందిన ఈ ప్రముఖుడు ఇటీవలనే వెయిట్ లిఫ్టర్‌గా గణుతి కెక్కాడు. ఈ యేడు మూడు తరగతులలో మొత్తం 1145 పౌనులు బరువు ఎత్తి ప్రపంచం రికార్డు స్థాపించాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 435 పౌనులు ఎత్తి కొత్త ప్రపంచం రికార్డు స్థాపించాడు.

ఇటీవల మ్యూనిక్‌లో జరిగిన ప్రపంచం వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మొత్తం 1129.87 పౌనులు ఎత్తి, ప్రెస్ పద్ధతిలో 407.85 పౌనుల లేపి ప్రపంచం రికార్డులు స్థాపించిన విషయం పాఠకులకు విదితమే.

సి. విన్సి—ఈయన బరువు 123 పౌనులు. 1955 అఖిల అమెరికా ఆటల పోటీలలో బాంటమ్‌వెయిట్ ఛాంపియన్‌షిప్ సాధించాడు.

జె. పిట్మాన్—ఎనిమిది సంవత్సరాలుగా ఈయన అమెరికన్ లైట్ వెయిట్ ఛాంపియన్.

ఎస్. స్టాన్‌స్లిక్— ఈయన బరువు 165 పౌనులు. 1951 ఒలింపిక్ పోటీలలో తన తరగతిలో ద్వితీయ స్థానం పొందాడు.

టి. టి. కోనో—1955 అఖిల అమెరికన్ ఆటల పోటీలలో లైట్ హెవీ వెయిట్ ఛాంపియన్.

డి షెప్పర్డ్—ఈయన బరువు 198 పౌనులు. 1953, 1954 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో తన తరగతిలో ద్వితీయ స్థానం పొందాడు. 1955 అఖిల అమెరికా ఆటల పోటీలలో మిడిల్ హెవీ వెయిట్ తరగతిలో ఛాంపియన్‌షిప్ సాధించాడు.

జగ్గయ్యపేటలో బాడ్మింటన్ పోటీలు

నవంబర్ చివరి వారంలో

జగ్గయ్యపేట, అక్టోబర్ 24—జగ్గయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర రిక్రియేషన్ క్లబ్‌వారు జగ్గయ్యపేటలో నవంబర్ చివరివారంలో జగ్గయ్యపేటలో అఖిలభారత బాడ్మింటన్ టోర్నమెంటు, నందిగామతాలూకా జూనియర్ బాల్ బాడ్మింటన్ పోటీలు జరుపనున్నారు. పోటీదార్లు నవంబర్ 15 వ తేదీ లోగా దరఖాస్తులు పంపాలి. ఇతర వివరాలు దిగువ చిరునామా వద్ద లభించగలవు:

"టోర్నమెంటు కమిటీ, శ్రీ వెంకటేశ్వర రిక్రియేషన్ క్లబ్బు, జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా."

డాక్టర్ రాయ్‌తో లార్డ్ హోమ్ చర్చ

కలకత్తా, అక్టోబర్ 26—బ్రిటిష్ కామన్‌వెల్త్ శాఖామంత్రి లార్డ్ హోమ్ నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్‌ని కలుసుకొని ఆయనతో అరగంట సేపు సంభాషించాడు.

సాయంత్రం ఒక పడవను అద్దెకుతీసికొని దుర్గాదేవి నిమజ్జనోత్సవాన్ని గంటకుపైగా చూశాడు.

ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రజల ఉత్సాహాన్ని ఆయన హర్షించాడు.

రేపు ఉదయం ఇక్కడినుంచి బయలుదేరి ఢాకా వెళ్లగలడు.

పుదుచ్చేరి వలెగోవా సమస్యా పరిష్కారం

శ్రీ ఆర్. కె. నెహ్రూ ఆశాభావం

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 26—పుదుచ్చేరి సమస్యను ఇండియా, ఫ్రాన్సులు శాంతియుతంగా పరిష్కరించుకొన్నవిధం గోవా విషయంలో పోర్చుగల్‌కు ఆదర్శ ప్రాయం కావలెనని పెకింగ్‌లో ఇండియా రాయబారి పదవి స్వీకరించడానికై వెడుతున్న శ్రీ ఆర్. కె. నెహ్రూ నేడిక్కడ ఒక గోష్ఠిలో పేర్కొన్నాడు.

"గోవా ఇండియాలో అంతర్భాగం కాగలదనీ, ఇండియాలో విదేశ పాలనావశేషం అంతమొందగలదనీ మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. గోవా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికే మేము నిర్ణయించుకొన్నాము" అని కూడా ఆయన పేర్కొన్నాడు.

చైనాను ఆనుకొని వున్న మకోవాను పోర్చుగీసువారు తమకు తిరిగి ఇచ్చివేయాలని కోరే హక్కు తమకు గలదని చైనా చేసిన ప్రకటనపై ప్రశ్నించగా "న్యాయంగా తమకు చెందిన భాగాన్ని తమకు ఇచ్చివేయాలని ఏ దేశం కోరినా దానిపట్ల నాకు సానుభూతి వుండగలదు" అని శ్రీ ఆర్. కె. నెహ్రూ తెలియపరిచాడు.

నేతాజీ మరణం ఆసుపత్రిలో

జపాన్ సైనికోద్యోగి కథనం

ఎర్నాకులం, అక్టోబర్ 26—హిరోషిమాపై యాటంబాంబు ప్రయోగం జరిగిన నాలుగు రోజులకు—1945 ఆగస్టు 12 వ తేదీన తైవాన్‌లోని ఒక ఆసుపత్రిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని జపాన్ సైన్యంలో పని చేసిన మేజర్ సుక్యామా ఇండియా పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఆర్. వేలాయుధన్ యిటీవల జపాన్ వెళ్ళినప్పుడు చెప్పాడట. మేజర్ సుక్యామా నేతాజీకి సన్నిహిత సహచరుడట.

"నేను నా మాతృ దేశానికి సేవ చేసినట్టు గాంధీజీకి, భారత ప్రజలకు తెలియజెయ్యండి. ఇక నేను నిష్క్రమిస్తున్నాను. మాతా! మాతా!" అన్నమాటలే నేతాజీ తుది వాక్కులని కూడా మేజర్ సుక్యామా శ్రీ వేలాయుధన్‌కు తెలియజేశాడు. బ్యాంగ్‌కాక్ నుంచి తైవాన్ మీదుగా టోకియోకు వెళ్ళవలసిన విమానంలో నేతాజీ బయలుదేరాడని, కొద్ది సేపటికే ఆ ఇంజన్ చెడిపోయిందని, ఆ విమానంనుంచి బయటపడి తప్పించుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్న తరుణంలో తాను అక్కడే వున్నానని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసికొని వెళ్ళారని, ఆ పిమ్మట ఏడు గంటలకు ఆయన అసువులు విడిచారని సుక్యామా పేర్కొన్నట్లు శ్రీ వేలాయుధన్ నేడు పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

నేతాజీ భౌతిక కాయానికి అక్కడే దహన సంస్కారం చేసి, ఆ చితాభస్మాన్ని టోకియోకు తీసికొని వచ్చారట. ఆ చితాభస్మం గల పాత్రను టోకియోకు ఎనిమిదిమైళ్ళదూరంలో గల రింకోజీ ఆలయంలో భద్రపరచారని, ప్రస్తుతం అది టోకియోలోని నేతాజీ ఇండెపెండెన్స్ లీగ్‌లో ప్రముఖ సభ్యుడైన శ్రీ మూర్తి ఆధీనంలో వున్నదని కూడా మేజర్ సుక్యామా వివరపరచాడు.

ప్రభుత్వ పరిశ్రమలలో చేరడానికి వ్యాపారస్థుల సంసిద్ధత

అహమ్మదాబాద్ అక్టోబర్ 26—కోటీశ్వరులైన ప్రముఖ వ్యాపారస్థులు కొంతమంది తమ వాణిజ్య వ్యాపారాలను కట్టిపెట్టి ప్రభుత్వ పరిశ్రమలలో చేరడానికి సంసిద్ధతను తెలియ జేసినట్టు ఇండియా ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారిలాల్ నందా నేడిక్కడ ప్రకటించారు. ప్రభుత్వ పరిశ్రమల నిర్వహణలో తాము సాయపడగలమని వారు సూచించారట.

వ్యాపారస్థులు తమ స్వార్థాన్ని విడనాడితే యిందుకు ఎక్కువగా తోడ్పడగలరని ఆయన అన్నారు.

వ్యాపారస్థుల సహాయ సహకారాలు లేకపోతే ప్రభుత్వం తన పరిశ్రమలను నిర్వహించుకోలేదనే భ్రమను మాత్రం ఎవరూ పెట్టుకో కూడదని ఆయన హెచ్చరించారు.

హిందూస్థానీ సంగీత విద్వాంసుని మృతి

పూనా, అక్టోబర్ 26—ప్రఖ్యాతి గాంచిన హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ దత్తాత్రేయ విష్ణుపాలేస్కర్ నేడు మెదడుకు సంబంధించిన వ్యాధిమూలంగా ఆసుపత్రిలో మరణించారు.

పండిట్ పాలేస్కర్ వయస్సు 35 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్నవయస్సులోనే ఆయన పేరుగాంచారు.

దేశం మొత్తంమీద మహా విద్వాంసుడుగా పేరుగాంచి కీర్తిశేషులైన పండిట్ విష్ణుదిగంబర్ పాలేస్కర్ కుమారులలో ఈయన ఒక్కడే మిగిలివున్నాడు.

బాల్యంలోనే కీర్తిగడించిన శ్రీ దత్తాత్రేయ ఇటీవల చైనా వెళ్ళివచ్చిన భారతీయ కళాకారుల రాయబారవర్గంలో సభ్యుడు కూడా.

మద్రాసు జంతుప్రదర్శన శాల శతవార్షికోత్సవానికి ఏర్పాట్లు

మద్రాసు, అక్టోబర్ 27—మద్రాసు జంతు ప్రదర్శన శాల శత వార్షికోత్సవాలు అక్టోబరు 31 వ తేదీని ప్రారంభం కానున్నవి. దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చెయ్యబడుతున్నవి. ఇండియాలో వంద ఏళ్ల నుండీ వెలిసి జంతు ప్రదర్శన శాల ఇదే.

తటుపూరులో మైకా కార్మికులకు ఆసుపత్రి, స్కూలు భవనాలకై సొంత భూమి 2½ ఎకరాలు ఇచ్చి, రు. 50,000/-ల వ్యయంతో భవనాలను నిర్మించి యిచ్చిన దాత శ్రీ వేలూరు సంజీవప్ప నాయుడుగారిని ముఖ్యమంత్రి అభినందించినప్పటి చిత్రం

పాక్ సైనికాధికారులతో గవర్నర్-జనరల్ చర్చ

ఆఫ్ఘన్ సేనల కదలికపై సమాలోచన

లాహోర్, అక్టోబర్ 26— డ్యూరెండ్ శ్రేణికి ఆవల ఆఫ్ఘన్ సేనల నడక గురించి పాకిస్తాన్ వేగులవారు పంపించిన సమాచారం మీద ఉన్నతాధికారులతో నిన్న పెషావర్‌లో రహస్యంగా పాకిస్తాన్ గవర్నర్ జనరల్ సమాలోచనలు జరిపినట్టు తెలుస్తున్నది.

అయిదు గంటలసేపు జరిగిన ఈ రహస్య సమావేశానికి పాకిస్తాన్ సర్వసేనాని, పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రి, తదితరులు కూడా హాజరైనారు. సరిహద్దుకు ఆవల ఆఫ్ఘన్ సేనలు నడుస్తున్నట్టు పాకిస్తాన్ వేగులవారు చెప్పారు. కాని, కరాచీనుంచి స్వదేశానికి తిరిగి వెళ్ళుతున్న ఆఫ్ఘన్ రాయబారి రఫిక్‌ను లాన్ రైల్వేస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన దేశం వైపు కొత్తగా సేనలు నడుస్తున్నట్టు తనకేమీ తెలియదన్నాడు. ఉభయ దేశాలమధ్య సమాధానాన్ని సాధించజాలక పోయినందునే తాను తిరిగి వెళ్ళుతున్నానని కూడా ఆయన అన్నారు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణకంటె దారుణమైనది వేరేమీ లేదని, అట్టి దారుణాన్ని తన ప్రభుత్వం ఖండించడం న్యాయమేనని కూడా ఆయన అన్నాడు.

నేడు పెషావర్‌లో పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రి డాక్టర్ ఖాన్‌సాహెబ్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కాబూల్‌లో ప్రభుత్వాధికారాన్ని హస్తగతం చేసుకొనివున్నవారు "తుంటరిపిల్ల"లవలె వ్యవహరిస్తున్నారని, వారి చెవులు పిండడం అవసరమని అన్నాడు.

ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల చర్యలు "తలతిక్క వ్యవహారం"గా వున్నదనికూడా డాక్టర్ ఖాన్ సాహెబ్ అన్నాడు.

పాక్ విదేశాంగమంత్రి హెచ్చరిక

ఢాకా, అక్టోబర్ 26—పాకిస్తాన్ విదేశాంగమంత్రి హమీదుల్ హక్ చౌదురి నేడిక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ పట్ల సాహసోపేతమైన విధానాన్ని పాకిస్తాన్ అవలంబించగలదని, దాని బెదరింపులకు ఎంతమాత్రం లొంగిపోదని కూడా అన్నాడు.

సింగపూర్‌లో కొలంబో ప్లాన్ సమావేశంలో పాల్గొని తిరిగి వస్తున్న పాకిస్తాన్ విదేశాంగమంత్రి, ఆఫ్ఘనిస్తాన్ పట్ల అనునయ విధానాన్ని అనుసరిస్తున్నదని అన్నాడు. ఏ ప్రభుత్వమైనా తన ఆంతరంగిక వ్యవహారాలలో అన్యుల జోక్యాన్ని ఎంతమాత్రం హర్షించజాలదని కూడా అన్నాడు.

కరాచీలోని ఆఫ్ఘన్ రాయబారి స్వదేశానికి పిలిపించబడినందుకు తను చాలా ఆశ్చర్యపడినానని, సరిహద్దుకు ఆవల ఆఫ్ఘన్ సేనల సంచలనం గురించిన వార్తకు కూడా అలాగే విస్తుపోయానని ఆయన అన్నారు.

విభేదాలు ఎంత తీవ్రతరంగా వున్నప్పటికీ ఈ సమస్యమీద పాకిస్తాన్ ప్రజలు అందరూ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారని కూడా అన్నారు.

కేరళ రాష్ట్రంలో నార పరిశ్రమ

త్రివేండ్రం, అక్టోబర్ 26—తిరువాన్కూర్—కొచ్చిన్ రాష్ట్రంలో నార పరిశ్రమ వ్యవహారాల నిర్వహణకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం వారు సూచించినట్టు తెలుస్తున్నది.

ఆ పరిశ్రమలోని కార్మికులకు వేతనాలను నిర్ణయించడానికి నిపుణుల సంఘాన్ని నియమించాలని, సహకార పద్ధతులపై ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని, పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టరాదని విచారణసంఘంవారు సిఫారసులు చేసినట్టు తెలియవచ్చింది.

రేపల్లె, అక్టోబర్ 22—సభర్మతిలో ఈ నెల 29 వ తేదీన జరుగనున్న అఖిలభారత హరిజన సేవక మహాసభలకు శ్రీ స్వామి సీతారాం (వినయాశ్రమం)ను ఆహ్వానం వచ్చింది.

కాని అక్కడికి వెళ్ళగలిగిన ఆరోగ్యం లేనందున స్వామి సీతారాం తన కార్యదర్శి శ్రీ నేతి వెంకటాచలపతి గారిని పంపుతున్నారు

ఓట్లకోసం గోవుల ప్రచారం

మధురై, అక్టోబర్ 26—స్థానిక మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థులు తమ ప్రచారంలో వినూత్న, విచిత్ర పద్ధతిని అవలంబించారు.

దాదాపు అన్ని వార్డులలోను కూడా కాంగ్రెసు అభ్యర్థులు కాడి కట్టిన ఎడ్ల జతలను ఊరేగింపుగా బయలుదేదీశారు. ఫలితంగా కొన్ని వార్డులలో కాంగ్రెసు అభ్యర్థులకు ఎడ్లు దొరకలేదు, అందువల్ల వాళ్ళు దొరికిన ఆవులతోనే వారు సరిపెట్టుకోవలసి వచ్చింది.

అంతట వారా ఆవు లన్నిటినీ తీసికొచ్చి చక్కని అలంకారాలు చేసి, కింది విధంగా వ్రాయబడిన అట్టలను వాటి మెడకు వ్రేలాడదీశారు—"మా భర్తలకు ఓట్లు వెయ్యండి."

విశ్వకవి టాగూరుకు సోకర్నో జోహార్లు

న్యూఢిల్లీ, అక్టోబర్ ... "భారతీయులు, ఇండొ ... నెమ్మదిగానే ... కలకత్తా సహ ... ముందు దానిని ... నంలో బయలుదేరి ఇండొ ... పెట్టబడుతుం... అక్టోబ ... బడిన ట.

జకార్తాలోని ఇండియా రాయబారి కార్యాలయం ప్రాంతీయ సలహాదారు భార్య మిసెస్ సీలామైత్ర నాయకత్వం క్రింద అచ్చటి సంస్కృతీ సంఘం (దీనిలో భారతీయులు, ఇండొనేసియన్‌లుకూడా సభ్యులుగావున్నారు) ఆధ్వర్యాన క్రింద ప్రదర్శించబడింది.

ఈ ప్రదర్శనానికి వైస్-ప్రెసిడెంట్ హట్టా, సోషలిస్టు నాయకుడు షహ్రీర్, ఇండొనేసియన్ యుద్ధతంత్ర కార్యాలయాధికారులు, విదేశాల రాయబారులు, ఇతర ఇండొనేసియన్ ఉన్నతోద్యోగులు కూడా హాజరైనారు.

ప్రెసిడెంట్ సోకర్నో ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నాడు:

"టాగూరు కవీంద్రుని గురించి ఇండొనేసియన్ ప్రజలకు బాగా తెలుసు. 1927 లో ఆయన ఈ సుందర దేశానికి వచ్చాడు. ఆ రోజులలో నేను యువకుడను. జాతీయోద్యమంలో కొత్తగా ప్రవేశించాను. "గార్డెనర్", "గీతాంజలి," "హంగ్రీ స్టోన్స్," "చిత్రాంగద" మున్నగు అపూర్వ కళాఖండాలను రచించిన మహాకవి రవీంద్రనాథ్ టాగూర్ రచనలు మాకు మహోత్తేజాన్ని కలిగించాయి."

నెహ్రూ, హట్టాలచే దసరా వేడుకల సందర్శనం

న్యూఢిల్లీ, అక్టోబర్ 26—నేడు రామలీలాగ్రౌండ్సులో జరిగిన దసరా వేడుకలను ప్రధాని పండిట్ నెహ్రూ, ఇండొనేసియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ హట్టా సందర్శించారు. అసత్యంపై సత్యము విజయం కలిగిన దానికి చిహ్నంగా రావణ, కుంభకర్ణుల బొమ్మలు దగ్ధపటలం చెయ్యబడినాయి.

విదేశ రాయబారులతోపాటు పెక్కుమంది విదేశీయులు వేలాది ఢిల్లీ పౌరులుకూడా ఈ వేడుకలు చూశారు. ఈ బొమ్మలను తగులబెట్టే ముందు రామరావణుల "సేనల" మధ్య యుద్ధ ప్రదర్శనం జరిగింది.

పండిట్ నెహ్రూ, డాక్టర్ హట్టాలు రామలీలాగ్రౌండ్సుకు చేరుకోగానే జనం ఈ నాయకులను చూచే కుతూహలంతో పోలీసుల కట్టడిని భగ్నం చేశారు. అంతట పండిట్ నెహ్రూ కూడా జీప్ నుంచి దిగి, జనాన్ని సర్దడంలో తోడ్పడ్డారు.

అంతకుముందు పండిట్ నెహ్రూ, డాక్టర్ హట్టాలు గాంధీగ్రౌండ్సులో కూడా యిటువంటి వేడుకలే చూశారు. అక్కడ డాక్టర్ హట్టాకు రామలీలా కమిటీవారు రామాయణగాథలోని ప్రధాన దృశ్యాలు చిత్రించబడిన దంతపు పెట్టెను, ప్రధాని నెహ్రూకు ఒక దంతపు బెత్తాన్ని బహూకరించారు.

మైసూరులో దసరా ఊరేగింపు

మూడు లక్షలమంది ప్రజలచే సందర్శనం

(మన విలేకరి)

మైసూరు అక్టోబర్ 26—మైసూరు దసరా ఉత్సవాలలో అత్యంతముఖ్యమైన ఏనుగ అంబారీ ఊరేగింపును నేడు దేశంలోని పలు ప్రాంతాలనుంచి వచ్చిన మూడులక్షల మంది ప్రజలు సందర్శించారు.

ఉత్సవ సమయంలో ధరించే సంప్రదాయ సిద్ధమైన వేషంతో మహారాజా అంబారీ ఎక్కగానే ఊరేగింపు రాజప్రాసాదం నుంచి మధ్యాహ్నం మూడుగంటలకు బయలుదేరింది. కాల్బలదళం ఆశ్వికదళం మున్నగు వాటితో నాలుగుమైళ్ళ దూరానగల బన్ని మంటపానికి ఊరేగింపు సాగగానే 21 ఫిరంగులు మ్రోగినాయి, దారి కిరువైపుల వేలాది ప్రేక్షకులు బారులుతీరి నిలబడ్డారు. అందంగా అమర్చిన అసంఖ్యాక విద్యుద్దీపాల వింతకాంతులతో ఊరేగింపున కొక వినూత్నశోభ చేకూరింది.

బన్ని మంటపానికి చేరగానే మహారాజా సంప్రదాయాను సారంపూజ చేశారు. ఊరేగింపు తిరిగి రాత్రి పది గంటలకు రాజప్రాసాదానికి చేరుకొన్నది.

రద్దీవల్ల రాకపోకలకు అవరోధం

జనం రద్దీమూలంగా కిందటి రాత్రి మైసూరు - బృందావన్‌రోడ్డుపై అవరోధం కలిగింది. వేళ్ళం ... రాకపోకలకు రోడ్డుమీద ... వేలాదికార్లు, బస్సులు ... చోట నిలిచిపోయినాయి. ... గందరగోళంగా పరిణమించింది. దసరా వేడుకలను చూడాలని బయలుదేరిన అనేక మంది అగ్రభాగం చెంది తిరిగి రావలసి వచ్చింది. ఇట్టి ప్రముఖులలో మద్రాసు ముఖ్య మంత్రి శ్రీ కామరాజనాడార్ కూడా వున్నారు.

సమయానికి కొంతమంది మిలిటరీ ఆఫీసర్లు రాబట్టికాని, లేకపోతే ఆరాత్రి అంతా ఆకార్లన్నీ అలాగే వుండిపోవలసి వచ్చేదే. లెఫ్టినెంట్ కర్నల్ రాజరత్నం నాయకత్వం కింద బృందావన్ వెడుతున్న ఈ ఆఫీసర్లు ఈ గొడవ, అక్కడ పోలీసులు లేకపోవడంచూచి. తామే పూనుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారట.

కలకత్తాలో దుర్గాదేవి ప్రతిమ జలనిక్షేపోత్సవం

(మన విలేకరి)

కలకత్తా, అక్టోబర్ 26—నేటి సాయంత్రం హుగ్లీనదిలో పటహభేరీ నినాదాలమధ్య వేలాది దుర్గాదేవి ప్రతిమలను నిక్షేపం చేశారు.

నాలుగు రోజులుగా బెంగాల్‌లో జరుగుతున్న దుర్గాపూజ యింతటితో సమాప్తమయింది. ఈ సందర్భంలో వీధులలో యేర్పడిన జనం రద్దీని సర్దుకొనిరావడం పోలీసులకు దుస్తరమైపోయింది.

విజయదశమినాడు భారత సైనికుల ఆయుధపూజ

అంబాలా, అక్టోబర్ 25—నేడిక్కడ వివిధ సైనిక స్థావరాలలోని ఆలయాలలో, విజయదశమినాడు సంప్రదాయ సిద్ధంగా జరిగే ఆయుధపూజకు రక్షణ శాఖామంత్రి డాక్టర్ కే. ఎన్. కట్జూ ఆధ్వర్యం వహించారు. శకటాలతోసహా దాదాపు నూరు రకాల ఆయుధాలు పూజనిమిత్తం అమర్చబడినాయి.

డాక్టర్ కట్జూ సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అందరకు శుభాకాంక్ష తెలియజేశారు.

పూనాలో యజ్ఞం: డచ్ సంస్థ సినిమా తీస్తుందట

పూనా, అక్టోబర్ 25—అక్టోబర్ 30 వ తేదీన ఇక్కడ ప్రారంభం కానున్న వాజపేయ యజ్ఞాన్ని 16 మిల్లిమీటర్ల ఫిల్ముపై షూట్ చెయ్యడానికి హేగ్‌లోని డచ్ పరిశోధకసంస్థ ఏర్పాట్లు చేస్తున్నది.

1955 అక్టోబర్ 28, శుక్రవారం
మన్మథనామ సంవత్సర
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి

ద్వాదశి పె॥ 3-43 గంటలవరకు
పూర్వాభాద్ర పె॥ 11-36 గం॥వరకు
వర్జ్యం: రా॥ 10-13 నుంచి 11-49 గం॥వరకు

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, అక్టోబర్ 27—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
నవరసు చిల్లరధర		2	0
పాట్లా బంగారం	95	8	0
మూసా బంగారం	93	0	0
వెండి వంద తులాలు	173	8	0
వెండి తులం 1-కి	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	100	103-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		204-0-0
ఆముదం	500 తిరుపత్తూరు	176-0-0
ఓలమ్ లోటస్ ట్వేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కాలంబో 37½ టాంక్		
రాజా బ్రాండ్		25-8-0
ఎం. ఎస్ బ్రాండ్		25-12-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్)	85-6-0	85-8-0
నైజామ్ (228పౌనులు)		88-0-0
సామల్‌కోట (2 కట్స్)	85-6-0	85-8-0
ఉయ్యూరు (2 కట్స్)	85-6-0	85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 27—

వెండి 100 తులాలు	169
పాట్లా బంగారం	94-8-0
నవరు	60-4-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 27—

అమ్మకం పన్నుతో సహా		రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	....	94	9	0
వెండి 100 తులాలు	....	166	8	0
నవరసు	....	60	4	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 26—

నేటి ఓపెనింగ్	—	32.08
నేటి క్లోజింగ్	—	32.23

3 వ వారము



రాజ్‌కమల్‌వారి
ఝనక్ ఝనక్ పాయల్ బాజే
టెక్నీకలర్ చిత్రము. డైరెక్టర్: వి. శాంతారాం.
మిడ్‌లండ్ అండ్ బ్రాడ్వే - మద్రాసు
రోజూ 3 ఆటలు: మ. 2-45; సా. 6-15; రా. 9-45. ఇంకా
ప్రభాత్ - హైదరాబాద్ ప్రభాత్ - బెంగుళూరు
పారడైస్ - సికింద్రాబాద్ లీలామహల్. విజయవాడ సరస్వతి - విశాఖపట్టణం
2 వ వారం: ప్రభా పిక్చర్ హౌస్, మైసూరు | టాండ్: కర్నూలు 26-10-55 నుండి
డిస్ట్రిబ్యూటర్లు: అలంకార్ చిత్రా లిమిటెడ్, బెంగుళూరు, సికింద్రాబాద్.
ఆంధ్రకు: విజయ పిక్చర్స్, విజయవాడ.

ADOX కెమెరాలు & రోల్ ఫిలిములు
నిర్దుష్టమైన చిత్రానికి నిర్దుష్టమైన జంట!



మీరు ఎన్నుకోడానికి రు 105/-ల నుండి రు 380/-ల వరకు అరు వివిధ మోడల్సులో అడోక్స్‌గోల్ఫ్ కెమెరాలు దొరకును. వాటిని మీ సమీపమున గల ఫోటో డీలరు వద్ద చూడండి.

అడోక్స్ కంటె నున్నితమైన ఫిలిం లేదని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు చెబుతున్నారు. వారి సలహా ననుసరించండి—అడోక్స్ ఫిలిం వాడి మీ ఫోటో గ్రఫీని మెరుగుపరచండి.

పూర్తి వివరాలకు వ్రాయండి:
ఎల్. సి సెట్ & కో లిమిటెడ్., కలకత్తా-13, మద్రాసు-2.
అడోక్స్ కెమెరాలకు, ఫిలిములకు, పేపర్లకు, ఎక్స్‌రే ఫిలిములకు ఇండియాలో డిస్ట్రిబ్యూటర్లు.

నేటినుండి 2 వ వారం
విశాలాంధ్రలో విజయ యాత్ర సాగిస్తున్న

నేషనల్ ఆర్టు థియెటర్ వారి
జయసింహ
దర్శకుడు....యోగానంద్ *** నిర్మాత....త్రివిక్రమరావు
అంజలి దేవి...యన్.టి. రామారావు...యస్.వి. రంగారావు...రేలంగి...గుమ్మడి... కాంతారావు...రాజనాల & వహీదా.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

30/10/55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.

సంపుటి : 18 సంచిక : 253
12 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
29-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800379

ప్రాజెక్టుల యాత్ర

నాగపూర్, అక్టోబర్ 27—కాలేజీ, హైస్కూలు విద్యార్థులు 460 మందితో స్పెషల్ రైలు ఒకటి నేడు ఇక్కడినుంచి బయలుదేరి ఆగ్రా వెళ్లింది. దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను వీరు చూసివస్తారు. 4800 మైళ్లు రైలుమీద, 1000 మైళ్లు రోడ్డుమీద 25 రోజులలో పర్యటించడానికి ఏర్పాట్లు జరిగినవి.

తక్షణమే విశాలాంధ్ర నిర్మాణానికి పూర్తి అవకాశం కలదట

వాయిదా వేయడంవల్ల లేనిపోని చిక్కు లేర్పడగలవని ఇప్పుడు ఢిల్లీ అభిప్రాయమట

తెలంగాణా ప్రజాభిప్రాయం నానాటికి సుముఖంగా మారుతున్న సంగతిని కూడా గుర్తించిందట

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 28—

తెలంగాణా నాయకులలో కొందరు విముఖంగా వున్నప్పటికీ, తక్షణమే విశాలాంధ్ర నిర్మాణానికే తుదకు ఇండియా ప్రభుత్వం నిర్ణయించడం అసంభవంకాదని ఇప్పుడు విశ్వసనీయమైన వర్గాలద్వారా తెలుస్తున్నది.

ఢిల్లీలో మొన్న జరిగిన ముఖ్య మంత్రుల సమావేశంలో హైదరాబాద్ ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు విశాలాంధ్ర నిర్మాణాన్ని 1961 దాకా వాయిదా వేయరాదని, అలా వాయిదా వేయడం వల్ల తెలంగాణా కాంగ్రెసు వాదులలో అవాంఛనీయమైన ఫలితాలు కలుగవచ్చునని హెచ్చరించారట. ఈ హెచ్చరిక ఇండియా ప్రభుత్వ నాయకులకు బాగా నచ్చిందట.

ఇదిగాక ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రచురించబడింది లాగాయతు తెలంగాణాలో విశాలాంధ్ర నిర్మాణానికి ప్రజలలో సుముఖత్వం నానాటికీ ఎక్కువవుతున్న సంగతికూడా ఇండియాప్రభుత్వం గమనించింది.

ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న వారందరికీ, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారి వాదన విన్నపిమ్మట కలిగిన అభిప్రాయం ఒక్కటే విశాలాంధ్ర నిర్మాణం తథ్యమన్నదే. అది.

(మ. వి.)

తక్షణమే విశాలాంధ్ర

హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ తీర్మానం

హైదరాబాద్, అక్టోబర్ 27—విశాలాంధ్ర నిర్మాణ సమస్యను ఆరేళ్ళవరకు అపరిష్కృతంగా వుంచకుండా, ఆంధ్ర, తెలంగాణాలను ఒకే రాష్ట్రంగా నిర్మించాలని, ఆ రాష్ట్రానికి రాజధానిని, హైకోర్టును హైదరాబాదులోనే యేర్పాటు చెయ్యాలని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్ పట్టణ కాంగ్రెస్ సంఘం కార్యవర్గ నేడు ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది.

ఆరేళ్ళ సందిగ్ధ పరిస్థితి మూలంగా రెండు రాష్ట్రాలలోనుకూడా అనిశ్చిత పరిస్థితి యేర్పడగలదని, రెండు ప్రభుత్వాలు అస్థిరంగా వుండగలవని ఈ తీర్మానం పేర్కొన్నది.

ఈ తీర్మానం పాఠమిది:

"ఇండియన్ యూనియన్‌లోని రాష్ట్రాలు ఏ ప్రాతిపదికపై ఏర్పడదగునసే విషయమై కమిషన్ ప్రకటించిన అభిప్రాయాలతో కార్యవర్గం పూర్తిగా ఏకీభవిస్తున్నదికాని, హైదరాబాద్ రాష్ట్రాన్ని విడగొట్టినతర్వాత దానిలోని భాగాల విషయంలో-ముఖ్యంగా తెలంగాణావిషయంలో కమిషన్ తాను ప్రతిపాదించిన ప్రధాన సూత్రాలనే అనుసరించలేదని కార్యవర్గం అభిప్రాయపడుతున్నది. కమిషన్ విశాలాంధ్ర లక్ష్యాన్ని బలపరచడమేకాక, తత్సాధనకు ఏ అవరోధం కలగనివ్వరాదని కూడా హెచ్చరించింది. ఆ విధంగా చెబుతూ, 1961 లో కాని, ఆ ప్రాంతాల కాని జరుగగల జనరల్ ఎన్నికల పిమ్మట హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండు వంతులమంది ఆమోదిస్తే తెలంగాణా ఆంధ్రలో చేరవచ్చునని సూచించింది. ఈ ఆరేళ్ళ సందిగ్ధ పరిస్థితి వల్ల రెండు రాష్ట్రాలలోను అస్థిరత యేర్పడుతుందని, రెండు ప్రభుత్వాలకుకూడా నిలకడ లేకుండా పోతుందని, రెండు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినగలదని కార్యవర్గం అభిప్రాయపడుతున్నది.

"అంతేకాక, యిప్పటి హైదరాబాద్ రాష్ట్రంనుంచి చీలిపోతున్న ప్రాంతాలకు మారుగా కొత్త ప్రాంతాలేవీ చేరకపోతే హైదరాబాద్ నగర ప్రాముఖ్యం తగ్గిపోవడమే కాక, రాజధానిలోని ప్రజల ఆర్థిక స్థితికూడా తారుమారు అవుతుంది.

"అందువల్ల ఈ సమస్యను అపరిష్కృతంగా వుంచకుండా రెండు ప్రాంతాలను కలిపి ఏకరాష్ట్రం చెయ్యాలని, అట్టి రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు హైదరాబాద్‌లోనే వుండాలని ఈ కార్యవర్గం ఇండియా ప్రభుత్వాన్ని గట్టిగా అభ్యర్థిస్తున్నది.

(మిగతా 2 వ పేజీలో)

'తెలంగాణా రాష్ట్రమే అక్కడి ప్రజలకు శ్రేయస్కరం'

మంత్రి శ్రీ చెన్నారెడ్డిగారి పునరుద్ఘాటన

హైదరాబాద్, అక్టోబర్ 27—పరిశిష్టమైన హైదరాబాద్ రాష్ట్రాన్ని అలావుంచడంవల్లనే తెలంగాణాలోని ప్రజా సామాన్యానికి ఎంతోమేలు చేకూరగలదని హైదరాబాద్ సరఫరా శాఖ మంత్రి డాక్టర్ ఎమ్. చెన్నారెడ్డిగారు నేడు తన ప్రగాఢ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

విశాలాంధ్ర సమస్యపై పోల్ తీసికొనేట్టయితే అత్యధిక సంఖ్యాక ప్రజలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికే వోటు చెయ్యడం తథ్యమని ఆయన ప్రకటించారు.

గడచిన మంగళవారంనాడు ఆంధ్ర, హైదరాబాద్ మంత్రుల మధ్య జరిగిన సంభాషణలను గురించి ప్రస్తావిస్తూ ఆయన యిలా అన్నారు:—

"ఈ సందర్భంలో కర్నూలునుంచి వచ్చినట్టు పత్రికలలో ప్రకటించబడిన పెక్కువార్తలు మాని నేను ఆశ్చర్యపోయాను. తెలంగాణా ఆంధ్రలో చేరితే కలగగల ప్రయోజనాలను గురించి మాకు నచ్చచెప్పడానికి ఆంధ్ర మంత్రులు చెప్పిన కొత్త విషయం ఒక్కటి కూడా లేదు.

"విశాలాంధ్ర సమస్యను 1961 వరకు పరిష్కృతంగా వుంచితే పెక్కు చిక్కులు వస్తవని ఆ సమావేశంలో వారు చెప్పారు. అంతమాత్రంచేత విశాలాంధ్ర నిర్మాణానికి మేము సమ్మతించామని కాని, ఆ సమస్యపై మా వైఖరి సుముఖమయిందని కాని చెప్పడానికి వీలులేదు.

"ఈ తరుణంలో యింతకు మించి వివరాలలోకి దిగడం మంచిది కాదని నా అభిప్రాయం."

భాగల్పూర్ సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన రెండు పార్టీలవారికి కొట్లాట జరుగుతూవుండగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పదిమందికి గాయాలు తగిలినవి.

ఆంధ్రరాష్ట్రంలో వాణిజ్య పన్నులు

సలహాసంఘం ఏర్పాటుకు యోచన

కర్నూలు, అక్టోబర్ 28—వాణిజ్యపు పన్నులపై సలహాసంఘాన్ని ఏర్పాటు చెయ్యడం గురించి ఆంధ్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

నవంబర్ 8 వ తేదీని ఇక్కడ జరుగనున్న కమర్షియల్ టాక్సు ఆఫీసర్ల సమావేశంలో ఈ విషయం చర్చకు రాగలదని భావింపబడుతున్నది.

దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ

వాటికన్ పత్రిక ఖండన

వాటికన్‌సిటీ, అక్టోబర్ 27—దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరిస్తున్న జాతివిచక్షణ విధానం అక్రమమూ అవినీతికరమూ అయినదని వాటికన్‌సిటీ వార్తా పత్రిక "అబ్జర్వేటరో రొమానో" నేడు ఖండించింది.

ఇటీవల లూజియానాలో (అమెరికా) శ్వేత జాతి బాలలిక్కడలు ఒక నీగ్రో మతగురువు ప్రార్థనలు జరిపించకుండా నిరోధించారు. అప్పుడు కూడా ఈ పత్రిక శ్వేత జాతీయులను తీవ్రంగా విమర్శించింది.

ఇండియాలోని శరణార్థుల పిల్లలకు విద్యాబోధనకై ఏర్పాటు చేయబడిన విద్యాసంస్థలకు వాటి అవసరాలకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేకూర్చడానికై వాటిని నాలుగు తరగతులుగా విభజించడానికి ప్రభుత్వం ఉద్దేశించింది.

ఢిల్లీకి ఆంధ్ర, తెలంగాణా ప్రతినిధివర్గాల ప్రయాణం

వెంటనే విశాలాంధ్ర నిర్మాణావశ్యకతను కాంగ్రెసు హైకమాండ్‌కు వివరించడానికై

హైదరాబాద్, అక్టోబర్ 28—

తక్షణమే విశాలాంధ్ర నిర్మాణావశ్యకతను కాంగ్రెసు హైకమాండ్‌కు వివరించే నిమిత్తమై నవంబర్ మొదటి వారంలో ఆంధ్ర, తెలంగాణా ప్రతినిధివర్గాలు రెండూ ఢిల్లీ వెళ్లనున్నవని తెలుస్తున్నది.

ప్రధాని నెహ్రూకు, హోంశాఖామంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్‌కు, కాంగ్రెసు అధ్యక్షుడు డేబర్‌కు, శ్రీ నవంబర్ 8, 9 తేదీలలో ఢిల్లీలో సమావేశం కానున్న వర్కింగ్‌కమిటీ సభ్యులకు తక్షణమే విశాలాంధ్ర నిర్మాణావశ్యకతను వీరు వివరించగలరు.

నవంబర్ 2 వ తేదీన విజయవాడలో జరుగనున్న ఆంధ్ర శాసనసభ్యుల, ప్రదేశ్ కాంగ్రెసు సంఘ సభ్యుల సమావేశంలో ఢిల్లీ వెళ్ళవలసిన ఆంధ్ర-రాయబార వర్గం ఎన్నుకొనబడుతుంది. విజయవాడ సమావేశం ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చలు జరిపేందుకు ఏర్పాటు చేయబడుతున్నదన్న సంగతి విదితమే.

తెలంగాణా - ఆంధ్ర సమైక్యతా సాధన సంఘం నవంబర్ 3 వ తేదీన హైదరాబాద్‌లో సమావేశమౌతున్నది. ఈ సమావేశంలో తెలంగాణా ప్రతినిధి వర్గం ఎన్నుకొనబడగలదు.

రాజమండ్రిలో జరుగవలసివున్న విశాలాంధ్ర మహాసభలో మరొక ప్రతినిధి వర్గం కూడా ఎన్నుకొనబడవలసి వుంది. కాని, ఈ సమావేశంలో పాల్గొనరాదని కాంగ్రెసు సభ్యులను హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్షుడు హెచ్చరించినందున ఈ సమావేశం విరమించబడిన సంగతి పాఠకులకు విదితమే.

ఆలీ కమిషన్ నివేదికపై ఆంధ్ర హైదరాబాద్ అసెంబ్లీలు రెండూ చర్చించిన పిమ్మట, నవంబర్ ఆఖరు వారంలో ఆంధ్ర, తెలంగాణా అసెంబ్లీ సభ్యుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆలోచన జరుగుతున్నది. ఈ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సభ్యులు సమష్టిగా వెంటనే విశాలాంధ్రను నిర్మించాలని ఒక విజ్ఞాపన చేయగలరు.

1957లో మిత్రరాజ్యసమితి ప్రణాళిక లక్ష్యాల సమీక్షకై సమితి ప్రత్యేక సమావేశం జరుగగలదని బ్రిటన్, అమెరికాలు ప్రతిపాదించినవి.

ఆదిలోనే అగ్రరాజ్య విదేశాంగ మంత్రుల చర్చలలో ప్రతిష్టంభన

—ఎజెండాలో అంశాల క్రమంపై విభేదాలు

జెనీవా, అక్టోబర్ 27—

జర్మనీ ఏకీకరణద్వారా యూరప్‌లో సుస్థిర శాంతి స్థాపనకు అవకాశమిచ్చే పథకాన్ని పాశ్చాత్య అగ్రరాజ్యత్రయం నేడు రష్యాకు అందజేసింది. అయితే, నాలుగు అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రులు చర్చలు ప్రారంభించిన వెంబడినే పాశ్చాత్య రాజ్యాల ప్రణాళికను అమలు జరపదగు సమయంపై జులైలో శిఖరాగ్ర చర్చల సమయంలోవలెనే ప్రతిష్టంభన నెదుర్కొన్నారు.

నేటి సమావేశానికి అధ్యక్షతవహించిన ఫ్రెంచి విదేశాంగమంత్రి మస్యూర్ పినే నిన్న రష్యాకు ప్రతిపాదించిన పథకం జర్మనీ సమైక్యతను క్రమఘట్టాలలో సాధించడానికీవీలుగా రాయబారాలను క్రమఘట్టాలలో సాగించాలనీ, ప్రాక్పశ్చిమ రాజ్యాలు ఒక దురాక్రమణ వ్యతిరేక ఒడంబడికను చేసుకోవాలనీ పేర్కొంటున్నది.

అయితే యూరప్‌లో శాంతికి ఒక రక్షణ ఒడంబడికను ముందు రూపొందించిన పిమ్మటనే జర్మనీ ఏకీకరణ జరుగాలని సోవియెట్ విదేశాంగమంత్రి మస్యూర్ మొలటాఫ్ పట్టుపట్టారు.

యూరప్ రక్షణ, జర్మనీ ఏకీకరణ సమస్యలు రెండింటినీ కలిపే ఒక పరిష్కార మార్గం నిర్ణయించవలెనని ఫ్రెంచి విదేశాంగ మంత్రి మస్యూర్ పినే అన్నారు.

జర్మనీ ఏకీకరణను, యూరప్‌లో రక్షణ ఏర్పాట్లను ఒకే సమయంలో సాధించదగు కార్యక్రమంపై ఏ నిర్ణయాన్ని అయినా చెయ్యడానికి యిప్పుడు ఎట్టి ప్రతిబంధకం లేదనీ, అటువంటి నిర్ణయం చెయ్యకుండా అభివృద్ధిని ఆశించడం అసంభవమని కూడా మస్యూర్ పినే అన్నారు.

ఆయుధ విసర్జన సమస్య క్లిష్టమైనది కనుక దాని పరిష్కారానికి ఒక స్థిరమైన మార్గాన్ని యోచించవలసి వున్నదని ఆయన అన్నారు.

యూరపియన్ దేశాలమధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించి "నూతన వాతావరణాన్ని" ఏర్పాటు చేసుకోవడం ద్వారానే క్రమఘట్టాలలో యూరప్ సమైక్యసాధన సంభవం కాగలదని కూడా ఫ్రెంచివిదేశాంగమంత్రి అన్నారు.

మొలటాఫ్ వాదం

జర్మనీ సమస్య కంటె యూరప్ రక్షణే ముఖ్యమైనదని సోవియెట్ విదేశాంగ మంత్రి మస్యూర్ మొలటాఫ్ నేడు అన్నారు.

జర్మనీ సమస్య ముఖ్యంగా జర్మనులు తమకుతామే పరిష్కరించు కోవలసినట్టిదన్న అభిప్రాయంతోనే విదేశాంగ మంత్రులు తమ చర్చలు కొనసాగించాలనీ, విదేశాంగమంత్రులు జర్మనులపై తమ ప్రణాళికలను గాని, నిర్ణయాలను గాని విధించడానికి బదులు వారికి సహాయం చెయ్యడమే యుక్తం కాగలదనీ మస్యూర్ మొలటాఫ్ అన్నారు.

ఈ సందర్భంలో సోవియెట్ విదేశాంగ మంత్రి ఇంకా ఇలా అన్నారు:

"సైనిక కూటాలు రద్దుచెయ్యబడాలనే రష్యా కోరుతున్నది. ఒకవేళ ఏకారణాలవల్లనైనా యిది తక్షణం సాధ్యపడని పక్షంలో దానిని క్రమంగా సాధించవచ్చు కాని ముందుగా వాటి రద్దుకు ఒక మార్గాన్ని నిర్ణయించుకోవాలి.

"ప్రపంచంలో ఉద్రిక్తస్థితి తగ్గడానికీ, వేర్వేరు రాజ్యాలమధ్య విశ్వాసం నెలకొనడానికి తగు చర్యలు గైకొనబడాలి.

"ఇప్పుడు యూరప్‌లో అనులునగల సైనికకూటాలే రక్షణకు ప్రధానప్రతిబంధకంగా వుంటున్నవి."

అమెరికా హామీ

జర్మనీలో సైనికతత్త్వం పునరుజ్జీవించకుండా వారించదగు చర్యలపై యిచ్చే హామీలలో పాల్గొనడానికి అమెరికా సిద్ధపడగలదని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడు అన్నాడు.

ప్రాక్పశ్చిమ రాజ్యాల మధ్య ఎప్పుడైనా వున్న విభేదాలు తొలగింపు కొనబడవచ్చుననే బ్రిటన్ విశ్వసిస్తున్నదని బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ మాక్మిలన్ అన్నాడు.

గత జులైలో జరిగిన 'శిఖరాగ్ర' చర్చలు ప్రపంచానికి కొత్త విశ్వాసాన్ని కలిగించినవని కూడా మిస్టర్ మాక్మిలన్ అన్నాడు.

కార్యక్రమంపై పాశ్చాత్య అగ్రరాజ్య విదేశాంగ మంత్రులకు, సోవియెట్ విదేశాంగ మంత్రులకు మధ్య వాదోపవాదాలకు సమావేశం జరిగిన మూడున్నర గంటలలోను గంట పట్టింది.

ఈ వాదోపవాదాలు ముగిసిన పిదపనే పాశ్చాత్యరాజ్యాలు తమ ప్రతిపాదనను అందజేశాయి. సోవియెట్ విదేశాంగమంత్రి తన

(మిగతా 2 వ పేజీలో)

మొరాకోకు స్వాతంత్ర్య ప్రదానం

మిత్రరాజ్యసమితి ద్వారా చర్చకు ఇస్తిక్లల్‌పార్టీ యోచన

న్యూయార్క్, అక్టోబర్ 27—మొరాకోకు స్వాతంత్ర్యమీయవలసినదిగా ఫ్రాన్సును కోరుతూ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సభలో ఆసియా ఆఫ్రికన్ రాజ్యాలకూటంచే ఒక తీర్మానం ప్రతిపాదింపజేయడానికి మొరాకో ఇస్తిక్లల్ పార్టీ ప్రయత్నిస్తున్నదని పార్టీ కార్యదర్శి మిస్టర్ అహమ్మద్ బలాఫ్రే నేడు వెల్లడించాడు.

మొరాకోలో అవలంబించబడుతున్న దమననీతిని గురించి దర్యాప్తు చెయ్యడానికి ఒక కమీషన్‌ను అసెంబ్లీచే నియమింపజేయడానికి ప్రయత్నం జరుగుతున్నదనికూడా ఆయన అన్నాడు.

పూర్వపు సుల్తాన్ సిది మహమ్మద్ బెన్ యూసుఫ్‌ను తక్షణమే మొరాకోకు తిరిగి రానివ్వవలసినదనికూడా అరబ్-ఆసియా రాజ్యాలు జనరల్ అసెంబ్లీని కోరాలనే తాను అభిలషిస్తున్నాననికూడా ఆయన అన్నాడు.

ప్రజలకు ఇస్తిక్లల్ పార్టీ వినతి

మాజీ సుల్తాన్ సిది మహమ్మద్ బెన్ యూసుఫ్ మొరాకోకు తిరిగి రాగలనే అభిప్రాయంతో దౌర్జన్యాలకు పూనవలదని, ప్రదర్శనలు జరపవలదని ఇస్తిక్లల్ పార్టీ నేటి రాత్రి మొరాకన్ ప్రజలకు విజ్ఞాపన చేసింది.

ఫ్రెంచిప్రభుత్వం, మొరాకోలో స్థిరపడ్డ ఫ్రెంచిప్రజలు కూడా బెన్ యూసుఫ్ పునరాగమనానికి సుముఖంగా వున్నదనే సంగతి ఇస్తిక్లల్ పార్టీకి రూఢి అయిందని, యిప్పుడు ప్రజలు శాంతంగా క్రమబద్ధంగా వుండాలనీ ఒక ప్రకటన చేసింది.

మధ్యభారత్‌లోని భిండ్ జిల్లా, తాలూకాకు చెందిన లావాన్ గ్రామం దారుని, మరి నలుగురిని బందిపోటులు పేశారు.

అంతర్జాతీయ అణుశక్తి అభివృద్ధి సంస్థ స్థాపన

పాశ్చాత్యరాజ్యాల ప్రణాళికకు మిత్రరాజ్య సమితి రాజకీయ సంఘం ఆమోదం

న్యూయార్క్, అక్టోబర్ 27—

శాంతికాల వినియోగానికై అణుశక్తి అభివృద్ధికి ఒక అంతర్జాతీయ సంస్థ స్థాపనకు సంబంధించి పాశ్చాత్య రాజ్యాలు ప్రతిపాదించిన ప్రణాళికను మిత్రరాజ్యసమితి రాజకీయ సంఘం నేటిరాత్రి అత్యధిక సంఖ్యాకమైన వోట్ల మెజారిటీతో ఆమోదించింది.

అణుశక్తి శాంతికాల వినియోగాలపై మరొకసారి ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభ జరిపించాలని కూడా ఈ ప్రణాళికలో ప్రతిపాదించబడింది.

గాంగ్‌టోక్‌కు పియర్సన్ రాక

సిక్కిమ్ సందర్శన సందర్భంగా

గాంగ్‌టోక్, అక్టోబర్ 27—కెనడియన్ విదేశాంగమంత్రి మిస్టర్ లెస్టర్ పియర్సన్ నిన్న యిక్కడకు సతీసమేతంగా వచ్చాడు.

ఇండియాలోని కెనడియన్ హైకమీషనర్ మిస్టర్ రీడ్ కూడా వారితో వున్నాడు.

వీరిని సిక్కింలోని ఇండియాప్రతినిధి శ్రీ కె. అప్పాపంత్ గాంగ్‌టోక్‌గ్రావద్ద కలుసుకొన్నాడు. వీరు అక్టోబర్ 31 వ తేదీవరకు ఆయనతోనే వుంటారు.

సిక్కిమ్ మహారాజకుమార్, దివాన్ శ్రీ ఎన్. కె. రుస్తుంజీ రంగ్‌పో వద్ద వీరిని సాదరంగా లాంఛనయుక్తంగా కలుసుకొన్నారు.

మిస్టర్ పియర్సన్ అక్టోబర్ 31వ తేదీని కలకత్తా మీదుగా డార్జిలింగ్‌కు వెడతాడు.

ఎల్ అజా వద్ద ఇజ్రాయలీస్ దాడి

అయిదుగురు ఈజిప్షియన్ సైనికుల మృతి

జెరూసలేం, అక్టోబర్ 28— ఎల్ అజా నిస్సైన్య ప్రాంతానికి దక్షిణంగా కోటెలా వద్ద వున్న ఒక ఈజిప్షియన్ సైనికస్థానంపై ఇజ్రాయలీస్ సైనికులు ఒకపెద్ద రాత్రి జరిపిన దాడి ఫలితంగా అయిదుగురు ఈజిప్షియన్ సైనికులు నిహతులైనారనీ 20 మంది గాయపడ్డారనీ ఒక ఇజ్రాయలీస్ సైనిక ప్రతినిధి ప్రకటించాడు.

గత బుధవారంనాడు ఇజ్రాయలీస్ పోలీసు కేంద్రంపై ఈజిప్షియనులు జరిపిన దాడికి ప్రతీకారంగా జరపబడిందని ఈ ప్రతినిధి అన్నాడు.

ఈ దాడి సందర్భంగా నలుగురు ఇజ్రాయలీస్ సైనికులు గాయపడ్డారని కూడా ఈ ప్రతినిధి అన్నాడు.

మునిసిపల్ ఎన్నికలలో వోటింగ్ విధానం

పాతపద్ధతినే అమలులో వుంచడానికి ఆంధ్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

కర్నూలు, అక్టోబర్ 27—

మునిసిపల్ ఎన్నికలలో వోటింగ్ విధానాన్ని మార్చాలన్న ప్రతిపాదనను విరమించి పాత పద్ధతినే ఉంచడానికి ఆంధ్ర మంత్రివర్గం నిశ్చయించినదని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేడిక్కడ చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, మునిసిపల్ ఎన్నికల విషయంలో వోటింగ్ విధానాన్ని మార్చాలన్న ప్రతిపాదన గురించి మంత్రివర్గం పరిశీలించిన తర్వాత పాతపద్ధతినే ఉంచడానికి నిర్ణయించిందని తెలిపారు.

మునిసిపల్ ఎన్నికలలో వోటర్లు బ్యాలెట్ పేపర్లపై గుర్తుపెట్టే వోటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదన చెయ్యబడింది.

ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడితే వోటర్లలో నిరక్షరాస్యులు, కంటి చూపు పోయిన వారు బ్యాలెట్ పేపర్లపై గుర్తుపెట్టడంలో తప్పులు పడవచ్చునని, అప్పుడు వారి వోట్లు చెల్లకుండా పోగల ప్రమాదం కలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాజ్యాంగానికి సవరణలు

భారత రాజ్యాంగానికి తలపెట్టబడిన కొన్ని సవరణల విషయంలో యూనియన్ ప్రభుత్వం చేసిన సూచనకు ఆంధ్ర మంత్రివర్గం తన సమాధానాన్ని రూపొందించింది.

భారత రాజ్యాంగానికి తలపెట్టబడిన సవరణలలో హైకోర్టు జడ్జీల సర్వీసులకు, రాజ్యాంగంలోని మూడవ సూత్రానికి సంబంధించినవి కలవని సమావేశానంతరం మంత్రివర్గ ప్రతినిధి ఒకరు పత్రికా విలేకరులతో చెప్పారు.

కొత్త పన్నులు

నేటి సాయంత్రం జరిగిన సమావేశంలో ఆంధ్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వాదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఒక "నోట్" లో సూచించిన కొత్త పన్నుల ప్రతిపాదనలను పరిశీలించిందని మంత్రివర్గ ప్రతినిధి ఒకరు చెప్పారు.

రాష్ట్రంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలు పరచడానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చే నిమిత్తం ఈ ప్రతిపాదనలు చెయ్యబడినవి. ఈ కొత్త పన్నుల ప్రతిపాదనలకు తుదిరూప మిచ్చే లోగా కొన్ని అడ్‌హాక్ చర్యలను తీసుకోవడం అవసరమని కూడా ముఖ్యమంత్రి తన "నోట్" లో సూచించారు.

ఈ ప్రతిపాదనలలో వ్యవసాయా దాయపు పన్ను విధించడానికి, వాణిజ్య పంటలపై ప్రత్యేకపు పన్నును విధించడానికి, సిటీ తీరువ రేట్లను హెచ్చించడానికి, అసెస్‌మెంట్లు సవరణకు సంబంధించినవి కలవు.

రాష్ట్రాల పునర్నిర్మాణం

ఢిల్లీలో ఇటీవల జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరిపిన చర్చల దృష్ట్యా ఆంధ్ర మంత్రివర్గంవారు తిరిగి నేడు జరిగిన సమావేశంలో ఫజల్ అలీ కమిషన్ నివేదికను పరిశీలించినట్లు తెలుస్తున్నది.

ముఖ్యమంత్రుల సమావేశంలో జరిపిన చర్చల వివరాలను గురించి, విశాలాంధ్ర సమస్యపై ఆంధ్ర తెలంగాణా నాయకులు జరిపిన సమాలోచనల గురించి ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు మంత్రివర్గ సమావేశంలో వివరించినట్టు తెలుస్తున్నది. (పి. టి. ఐ.)

నవంబర్ 25 వ తేదీన ఆంధ్ర, హైదరాబాద్ అసెంబ్లీల సమావేశాలు

—ఫజల్‌అలీ కమిషన్ నివేదికపై చర్చకు

కర్నూలు, అక్టోబర్ 27—

ఫజల్ అలీ కమిషన్ సిఫారసులపై చర్చ జరపడానికి ఆంధ్ర, హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు నవంబర్ 25 వ తేదీన సమావేశం కానున్నట్టు తెలియవచ్చింది.

ఆంధ్ర అసెంబ్లీ ఫజల్ అలీ కమిషన్ నివేదికతోపాటు ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రతిపాదనలను గురించి కూడా చర్చిస్తుంది.

పార్టీ ఈనాములను కూడా ఎస్టేట్లకింద చేర్చడానికి మద్రాసు ఎస్టేట్ భూముల చట్టాన్ని సవరించే నిమిత్తం ఈ సమావేశంలోనే ఒక బిల్లు ప్రవేశపెట్టబడుతుంది.

అభివృద్ధి పన్ను బిల్లుపై సెలెక్టు కమిటీ నివేదికను కూడా అసెంబ్లీ పరిశీలిస్తుంది.

హైదరాబాద్ అసెంబ్లీ చర్చ

ప్రధానంగా ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చ జరుపడానికి హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశం నవంబర్ 25 వ తేదీన ప్రారంభమై అయిదురోజులపాటు జరుగగలదని నేడిక్కడ తెలియవచ్చింది.

ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణరావుగారు నివేదికను పరిశీలించవలసిందిగా ప్రతిపాదిస్తారు.

విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్రల నిర్మాణాన్ని సిఫారసుచేస్తూ ఒక తీర్మానం ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ నిశ్చయించింది.

హైదరాబాద్ అసెంబ్లీ సమావేశమయ్యే నాటికి తెలంగాణా మంత్రులు కర్నూలులో విశాలాంధ్ర నిర్మాణంపై ఉన్నత స్థాయిని జరిగే చర్చలలో పాల్గొని తిరిగి వచ్చేస్తారు కూడా.

"తెలుగువారికి ఒకే రాష్ట్రం సముచితం కాగలదు"

—ఆచార్య వినోబా భావే అభిప్రాయం

హైదరాబాద్ (దక్కన్), అక్టోబర్ 27—తెలుగువా రందరికీ ఒకే రాష్ట్రం వుండడం అవసరం కనక విశాలాంధ్ర నిర్మాణం జరగాలని ఆచార్య వినోబాభావే అభిప్రాయపడుతున్నట్టు హైదరాబాద్ రాష్ట్ర భూదానసమితి కన్వీనర్ శ్రీ యు. కేశవ రావుగారు తెలిపారు. విజయనగరంలో ఆచార్య వినోబాభావేతో సంప్రతించిన పిమ్మట శ్రీ కేశవరావుగారు నేడ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

తెలుగువా రందరు ఒకటేనని, కనక వారికి ఒకే రాష్ట్రం వుండాలని, అయితే ఎప్పుడైనా అభివృద్ధిచెందిన ఆంధ్రరాష్ట్రం తమకు న్యాయంగా రావలసినదానిని దక్కనీక పోవచ్చునని తెలంగాణావారు సహజంగా అనుమానిస్తారని, అందువల్ల ఆంధ్రరాష్ట్ర వాసులు సహనం చూపడం అవసరమని వినోబాజీ తెలియజేశారట.

కుంభకోణంలో మహా మాఘం

21-2-1956 తేదీన జరిగే మహా మాఘ ఉత్సవ సందర్భమున, లోగడ మహా మాఘంలో మాదిరిగానే, ఆర్యవైశ్య మహాజనులకు కొన్ని రోజులు సమారాధన జరిపే నిమిత్తం ఒక కమిటీ నిర్మింపబడింది. సమారాధన కార్యం జయప్రదంగా నిర్వహించడానికి ఆర్యవైశ్య మహాజనులు తమకు తోచిన సహాయమును పంపవలసిందిగా కోరబడుతున్నారు. విరాళములు 1956 కుంభకోణం ఆర్యవైశ్య మహా మాఘ కమిటీ, 118, బిగ్‌స్ట్రీట్, కుంభకోణం అడ్రెసుకు పంపవలెను. కోశాధికారి సంతకంతో అచ్చు రశీదులు పై అడ్రెసు నుండి పొందవచ్చును.

1956 కుంభకోణం ఆర్యవైశ్య మహా మాఘ కమిటీ

పి. కే. కే. రాజగోపాల చెట్టియార్, ప్రెసిడెంటు	టి. ఎల్. నాగరాజ చెట్టియార్, ఎం. ఆర్. విఠోబా, బి. ఏ., కార్యదర్శులు
ఏ. ఎస్. రంగనాధ చెట్టియార్, కోశాధికారి	

కాశ్మీర్ కుసుమం

మీ ఉత్తమమైన నూనెలలో నూనె

బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

30 వ తేదీ ఆదివారం ఉదయం 10 గం॥

మద్రాసు పాజాలో

సారథి చిత్రం, కాంచనమాల నటించిన

మాలపిల్ల

ZAMA INHALER

జామా ఆయిల్ & రబ్

దగ్గు, శీతలము మొదలగు వ్యాధులకు

ఆంధ్ర పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

పని పేరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల కొరకు వసతి గృహము కట్టుట.

పై నుదహరించిన పనికి సీలు టెండర్లు (యల్. యస్. ఫారములో) శ్రీ విజయవాడ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు వారిచే వారి ఆఫీసులో 21-11-1955 తేదీ సాయంత్రం 3 గం. ల వరకు తీసుకొనబడును. మిగతా వివరములకు శ్రీ సూపరింటెండింగ్ ఇంజనీరు గారికి దరఖాస్తు పెట్టుకొనవలెను.

టెండరు ఫారముల ఖరీదు	రు. 10-2-6
శఖ ధరావతు	రు. 3,200/-
దనావు ధరావతు	రు. 3,200/-

టెండరు డాక్యుమెంట్ల కొరకు దరఖాస్తు 14-11-1955.

జి. ఏ. నరసింహారావు,
సూపరింటెండింగ్ ఇంజనీర్.

భారత ప్రభుత్వం
ఆహార, వ్యవసాయ శాఖ

టెండరు నం. "XXI" బియ్యం/ధాన్యంకు మద్రాసు, మైసూరు, తిరువాన్కూరు-కొచ్చిన్ సెంట్రల్ రిజర్వు గిడ్డంగుల నుండి టన్నులలో దిగువ తెలిపిన విధంగా బియ్యం/కొనడానికి కొనుగోలుదార్ల నుండి టెండర్లు మద్రాసులోని భారత రీజనల్ డైరెక్టరు (ఆహారశాఖ) రిచే కోరబడుతున్నవి. తిరుప్పూర్-400; మధురై-3; పుదుక్కోట-450; పాలఘాట్-[illegible]; [illegible]-1,200; అలెప్పె-1000; -450; మట్టంచేరి-4500; త్రిచూర్-[illegible]; [illegible]వనంతపురం-400; నాగపట్టణం-[illegible]-3600; ఆవడి-2900; 2200, మొత్తము 13,503 టన్నులు. టెండరు ఫారములలో 5-11-55 రీజనల్ డైరెక్టరుకు చేరవలెను. [illegible]కంషరతులు, నిబంధనలుగల టెండరు ఫారములు, సెట్టు 1-కి రు. 2/- నగదు (ఈ సొమ్ము వాపసు చేయబడదు) 14, రాయపేట, నం. 41, మైట్సు రోడ్డు [illegible] రీజనల్ డైరెక్టరు ఆఫీసులో పొందవచ్చును. పోస్టల్ ఆర్డర్లు, పోస్టేజి స్టాంపులు [illegible]. ఎసి-502 (38)

జిల్లాలలోని పత్రికా విలేకరులు
జర్నలిస్టుల బిల్లు వర్తింపజేయడానికి
డాక్టర్ కేస్కర్ యోచన

త్రివేండ్రం, అక్టోబర్ 27—పార్లమెంటులో ప్రతిపాదించబడిన వర్కింగ్ జర్నలిస్టుల బిల్లును అతి త్వరితంగా ఆమోదింపజేయడానికి ప్రయత్నించగలవని ఇండియా ప్రభుత్వం సమాచార శాఖా మంత్రి డాక్టర్ కేస్కర్ నేడిక్కడ హామీ నిచ్చారు.

ఈ బిల్లులో ఉద్దేశించబడిన వేతనాల సంఘం కేంద్రంలో ఒకటే వుండగల ప్రాంతీయ సంఘాలు వుండవనికూడా [illegible]

[illegible] విలేకరి పనిచేస్తున్న జిల్లాలలోని పత్రికా విలేకరులకు కూడా ఈ వర్తింపజేయడానికి తగు సవరణ చేయించగలనని చెబుతూ నవంబర్ ఐదవ తేదీన ఢిల్లీలో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాయబారవర్గంవారితో తాను ఈ సమస్యలనుగురించి చర్చించనున్నానని కూడా డాక్టర్ కేస్కర్ వెల్లడించారు.

నేడిక్కడికి వచ్చిన సమాచార శాఖా మంత్రిని కేరళ జర్నలిస్టుల సంఘం తరఫున ఒక రాయబారవర్గం కలుసుకొని బిల్లులో వేతన నిర్ణయ సంఘం నియామకానికి చేసిన సూచనపట్ల అసమ్మతి తెలిపింది.

ప్రజాపార్టీ సభ వాయిదా

కాకినాడ, అక్టోబర్ 28—శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"తాడేపల్లిగూడెంలో నవంబర్ 3 వ తేదీని జరుగుతుందని లోగడ ప్రకటించబడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజాపార్టీ కార్యవర్గ సమావేశం వాయిదా వెయ్యడమైంది. మంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు తిరిగి తిరిగి పునా ఢిల్లీకి వెళ్ళవలసి వున్నందున సమావేశం వాయిదా వెయ్యడానికి కారణం. సమావేశం ఏ తేదీని జరిగేదీ సభ్యులకు త్వరలో తెలియజెయ్యబడుతుంది."

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

1955 అక్టోబర్ 29, శనివారం

కాలవల అభివృద్ధి

కాలువల ద్వారా సరకుల రవాణాను, ప్రయాణీకుల రాకపోకలను ప్రోత్సహించడానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో దేశం మొత్తంమీద 3 కోట్ల 40 లక్షల రూపాయలు ప్రత్యేకించబడినట్టు, అందులో బకింగ్‌హాం కాలువ అభివృద్ధికిగాను 1 కోటి 15 లక్షల రూపాయలు వెచ్చించడానికి ప్రభుత్వం నిశ్చయించినట్టు న్యూఢిల్లీనుంచి మన ప్రత్యేక విలేకరి తెలియచేస్తున్నాడు.

బకింగ్‌హాం కాలువ మొత్తం పొడవు 258 మైళ్ళు అయినా, మదరాసుకు దక్షిణంగా అరవదేశంలో వున్న 62 మైళ్ళను మినహాయిస్తే, మిగిలిన 196 మైళ్ళు ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రంగుండానే దాని పారుదల. అందుచేత బకింగ్‌హాం కాలువ అభివృద్ధి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల మధ్య జలమార్గాన అంతర రాష్ట్రీయ రవాణా, రాకపోకలకు తోడ్పడగలదని చెప్పవచ్చు. అంతేకాదు; ఆంధ్రదేశం మొత్తంపై మద్రాసు-విజయవాడల మధ్యనే రైళ్ళలో రద్దీ ఎక్కువ కావడంచేత బకింగ్‌హాం కాలువను అభివృద్ధి పరచిన పక్షంలో పై రైలుమార్గం మీద వత్తిడి కూడా కొంతవరకు తగ్గవచ్చు.

ఈ కారణాలవల్ల బకింగ్‌హాం కాలువ అభివృద్ధి తెలుగు జిల్లాలకు లాభకరమే అయినా, పారిశ్రామిక, వాణిజ్యరంగాలలో చాలా వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఈ మాత్రం చాలదు. కృష్ణా, గోదావరి, తుంగభద్రా నదులన్నింటికి చేరి మొత్తం ఆంధ్ర దేశంలో సుమారు 1200 మైళ్ళు పడవల ప్రయాణానికి అనువైన కాలువ లున్నాయి. 620 మైళ్ళ పొడవుగల కృష్ణ కాలువలలోనేమి, 498 మైళ్ళ నిడివిగల గోదావరి కాలువలలో నేమి సంవత్సరానికి 11 నెలలు ధారాళంగా పడవలు తిరగవచ్చు. కొమ్మమూరు కాలువ బకింగ్‌హాం కాలువను గోదావరి డెల్టా కాలవలతో కలుపుతుండడంచేత మదరాసు కాకినాడలమధ్య 400 మైళ్ళవరకు నిరాటంకంగా పడవలు ప్రయాణం చెయ్యవచ్చు. ఇదే విధంగా రాజమహేంద్రవరంలో బయలుదేరిన పడవలు 118 మైళ్ళు వెళ్ళి మధ్యప్రదేశ్ సరిహద్దులను తాకవచ్చు.

1948-49 సంవత్సరంలో ఆంధ్ర దేశంలోని కాలువలమీద బియ్యం, వడ్లు, ఉప్పు, నూనెగింజలు, ఆహారధాన్యాలు, పొగాకు, వంటచెరుకు, కలప, వెదురు, నూనెలు, బెల్లం, పంచదార, ఇటుక, సున్నం, రాక్షసి బొగ్గు వగైరా వివిధ వస్తువులు మొత్తం 17¼ లక్షల టన్నుల సరుకు రవాణా చేయబడింది. దీని విలువ రమారమి 42 కోట్లు. ఈ కాలువలమీద ప్రయాణం చేసినవారి సంఖ్య 10 లక్షలు. పై వివరాలనుబట్టి ఆంధ్రదేశంలో రవాణా, రాకపోకలకు కాలువల ప్రాముఖ్యమెంతో, వాటిని సమగ్రంగా అభివృద్ధి పొందించవలసిన ఆవశ్యకత ఎట్టిదో గ్రహించవచ్చు.

రైళ్ళు, లారీలు మొదలైన ఇతర సాధనాలన్నిటికంటె పడవల ద్వారా రవాణా ఖర్చులు ఏడెనిమిది వంతులు తక్కువ కాగలవు. జర్మనీ పారిశ్రామికంగా ఇతర పాశ్చాత్య దేశాలతో తీవ్రంగా పోటీ చెయ్యగలగడానికి ముఖ్యకారణం 'రూర్' పరగణానుంచి ఇనుము, ఉక్కు, బొగ్గు వగైరాలు కాక, అక్కడి పారిశ్రామికాగారాలలో ఉత్పత్తి అవుతున్న సమస్త వస్తుజాలాన్ని పడవలపై రొల్స్ల ద్వారా "రైన్" నదిలోకి తెచ్చి, వివిధ దేశాలకు చాలా చౌకగా రవాణా చేసుకోగలగడమే.

రైన్ నది జర్మనీకి ఉపయోగపడుతున్నట్టు కృష్ణా, గోదావరి, తుంగభద్రలను ఆంధ్రరాష్ట్రానికి వినియోగించుకొనడం అసాధ్య విషయం కాదు. ఆ మూడు నదులను కాల్వలతో కలిపివేయడం ద్వారా, మొత్తం ఆంధ్రరాష్ట్రంలో అన్ని జిల్లాలకు కాలువల ద్వారా రవాణా సౌకర్యాలను పెంచడానికి ఎంతో అవకాశం వున్నది. ప్రస్తుతం నెల్లూరు, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలకు మాత్రమే కాలువల ద్వారా సంబంధం కలదు. తగు ప్రణాళికలవల్ల మొత్తం తెలుగు జిల్లాలన్నిటికీ కాలువ సౌకర్యాలను కలిగించవచ్చు.

రైలు, రహదారీ సదుపాయాలు తక్కువైన ఆంధ్రరాష్ట్రం ఆర్థికంగా వృద్ధిపొందడానికి రాష్ట్రవ్యాప్తంగా రవాణా కాలువలను నిర్మాణం చెయ్యడం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగు శ్రద్ధవహించి రెండవ పంచవర్ష ప్రణాళిక గడువు లోపలనే ఈ పని నెరవేర్చేట్టు చూడాలి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
డిసెంబర్ 12 వ తేదీని ఇండియా ప్రధాని నెహ్రూచే

కర్నూలు, అక్టోబర్ 28—ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాలు 122 కోట్ల రూపాయల ఖర్చుతో ఉమ్మడిగా నిర్మించనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు డిసెంబరు 12 వ తేదీని ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేస్తారు.

నాగార్జున కొండవద్ద బౌద్ధ శిథిలాలకోసం పురాతత్వ పరిశోధనశాఖవారు నిర్వహిస్తున్న త్రవ్వకాలు చురుకుగా కొనసాగుతున్నవి. ఈ త్రవ్వకాలు గత అక్టోబర్‌లో ప్రారంభించబడినవి.

ఇప్పటికి నిర్ణయమైన కార్యక్రమాన్నిబట్టి ప్రధాని నెహ్రూ డిసెంబరు 11 వ తేదీ ఉదయానికి కర్నూలు వస్తారు, ఆదే రోజున రాత్రి కర్నూలునుంచి బయలుదేరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలంవద్దకు వెడతారు. డిసెంబర్ 12 వ తేదీని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.

గుంటూరులో డిసెంబర్ 12 వ తేదీనే ఆంధ్రరాష్ట్ర రాజకీయ మహాసభకు ప్రారంభోత్సవం చేస్తారు.

ప్రధాని నెహ్రూ డిసెంబర్ 13 వ తేదీని గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీ వెడతారు.

దక్షిణాఫ్రికా మొండి వైఖరి
బ్రెజీలియన్ రాయబారి వివరణ

న్యూయార్క్, అక్టోబర్ 27—దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యాపరిష్కారానికి ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలతో సంప్రతించడానికై మిత్రరాజ్యసమితిచే నియమించబడిన బ్రాజిల్ రాయబారి సెన్హార్ లూయీ డి ఫారో సమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్‌కు ఒకలేఖ వ్రాస్తూ ఈ మూడు దేశాలతో బ్రాజిల్‌కు సత్సంబంధాలు వున్నప్పటికీ దక్షిణాఫ్రికావారు సహకరించనందున తాను తన విధినేమీ నిర్వహించలేకపోయానన్నాడు.

భారతీయుల సమస్య ఆంతరంగిక సమస్య అనీ, మిత్రరాజ్యసమితి అధికారం కిందకు ఇది రాదనీ దక్షిణాఫ్రికా వాదించినట్లు ఆయన తెలియజేశాడు.

ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాలుమాత్రం సంపూర్ణంగా సహకరించగలమని అభియు మిచ్చినట్లుకూడా వెల్లడించాడు.

ప్రిటోరియాలో నిరసన ప్రదర్శనలు
యూరోపియన్ వనితలు కూడా పాల్గొన్నారట

జొహాన్స్‌బర్గ్, అక్టోబర్ 28—మూసన స్వర్ణాలను సరారింపే దక్షిణాఫ్రికా [illegible] చెయ్యాలనిలసిందని కోరుతూ నేడు ప్రిటోరియాలో వివిధ జాతులకు చెందిన 2,000 నుండి మహిళలు ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వపు [illegible]

కేరళంలోని తమిళ ప్రాంతాలు
టి. సి. ప్రభుత్వం మెమొరాండం సమర్పించగలదట

తిరువేంద్రం, అక్టోబర్ 27—మద్రాసు రాష్ట్రంలో చేర్చవలసిందిగా ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసుచేసిన అయిదు తాలూకాలను కేరళ రాష్ట్రంలోనే వుంచివేయవలసిందిగా కోరుతూ ఇండియా ప్రభుత్వానికి తిరువాన్కూర్-కొచ్చిన్ ప్రభుత్వం ఒక మెమొరాండం పంపగలదని తెలుస్తున్నది. ఈ అయిదు తాలూకాలు కాక, మద్రాసు రాష్ట్రంలోని గూడలూరు తాలూకాను కేరళలో విలీనం చేయాలని కూడా తిరువాన్కూర్ ప్రభుత్వం కోరగలదు.

ప్రస్తుతం తిరువాన్కూర్-కొచ్చిన్ యూనియన్‌లో గల అయిదు తాలూకాలను దాని నుంచి విడదీసి మద్రాసులో చేర్చాలని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసు పట్ల, గూడలూరు తాలూకాను కొత్త కేరళరాష్ట్రంలో చేర్చాలని సిఫారసు చేయలేకపోవడంవల్ల తమకు పూర్తిగా అసంతృప్తి కలిగినట్టు ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తను చెప్పినానని తిరువాన్కూర్-కొచ్చిన్ ముఖ్యమంత్రి శ్రీ పి. గోవిందమీనన్ పత్రికా విలేకరులతో అన్నాడు.

వివాదగ్రస్తమైన ప్రాంతాల విషయంలో తిరువాన్కూర్-కొచ్చిన్ యూనియన్ ప్రభుత్వం ఒక మెమొరాండం తయారు చేస్తున్నదని, దానిని ఇండియా ప్రభుత్వానికి పంపగలదని ఆయన వివరించాడు.

ఉన్నతాధికారం గల సంస్థ, బహుశా సరిహద్దు నిర్ణాయక సంఘంవంటిది విచారించడానికి నియమించబడగలదని కూడా ఆయన అన్నాడు.

తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి
వినోబాజీ సూచన

వాల్తేరు, అక్టోబర్ 27—ఇండియాలోని వివిధ భాషలకు సాధ్యమైనన్ని తక్కువ లిపులు యేర్పడేటట్టు చెయ్యడం అవసరమని ఆచార్య వినోబాభావే నేడిక్కడ సూచించారు.

ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల, అధ్యాపకుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, తెలుగు, కన్నడ భాషలకు ఒకే లిపి వుండదగునని యిందువల్ల మైసూరు, ఆంధ్రరాష్ట్రాలలోని అయిదు కోట్లమంది ప్రజలు సన్నిహితులు కాగలరని అన్నారు.

విద్యార్థులలో యిప్పటి క్రమశిక్షణ రాహిత్యం తొలగాలంటే అధ్యాపకులకు, విద్యార్థులకు మధ్యగల కృత్రిమ అవరోధాలను రూపుమాపాలని, యిప్పటి విద్యా విధానం స్వతస్సిద్ధంగా లోపభూయిష్ఠమైనదని, దానిని మార్చడానికి యింతవరకు చర్య గైకొనలేదని వినోబాజీ తెలియజేశారు.

ప్రభుత్వం పెడుతున్న ఖర్చు మూలంగా విద్యావంతులైన ప్రొఫెసర్లు, విద్వాంసులు ఎక్కువ జీతాలు కోరడం భావ్యంగా లేదని, ప్రభుత్వంపట్ల, సంఘంపట్ల వారు నిర్వర్తించవలసిన విధి వున్నదని ఆయన హెచ్చరించారు.

అధ్యాపకులు, విద్యార్థులు తమ కోసం ఆహారపదార్థాలను పండించే రైతుపట్ల తాము నిర్వర్తించవలసిన విధి కూడా వున్నట్టు గమనించాలని వినోబాజీ ఉద్బోధించారు. ప్రాచీన కాలంలో శంకర, రామానుజాచార్యులు, బుద్ధుడు, మహావీరుడు దేశ పర్యటన చేస్తూ తామే ప్రజలవద్దకు వెళ్ళి విజ్ఞానం పంచిపెట్టేవారు.

మహనీయ మత గ్రంథాల అధ్యయన సంఘం తాలూకు ఆంధ్రశాఖకు ఆచార్య వినోబా భావే ప్రారంభోత్సవం చేశారు. శరీరం కంటె ఆత్మ భిన్నమైనదని, అన్ని మతాలు కూడా ఈశ్వరోపాసనను నిర్దేశించినవే నని ఆయన అన్నారు.

హిందువుల వలస: పాక్ మంత్రి విమర్శ

డమ్‌డమ్, అక్టోబర్ 27—ఇండియా, పాకిస్తానుల మధ్య స్నేహ సుహృద్భావాలను విచ్ఛిన్నం చేయడానికి సర్వదా కమ్యూనిస్టులు, మత దురహంకారులు ప్రయత్నిస్తునే వున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం మైనారిటీ వర్గాల కార్మిక శాఖల మంత్రి నూరుల్‌హక్ చౌధురి నేడిక్కడ ఆరోపించాడు.

వారి విచ్ఛిన్నకర చర్యల ఫలితంగానే తూర్పు పాకిస్తాన్ నుంచి మైనారిటీ వర్గాలవారు విశేషంగా ఇండియాకు వలస వెళ్ళుతూ ఇండియా, పాకిస్తాన్ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నారన్నాడు.

తమ ఆస్తి, ప్రాణాలకు రక్షణ లేదన్న భయంతో మైనారిటీ వర్గాలవారు వలస వెళ్ళుతున్నారన్న ఆరోపణను ఆయన ఖండించాడు. తూర్పు పాకిస్తాన్ మైనారిటీల స్థితిగతులను స్వయంగా పరిశీలించి కరాచీకి తిరిగి వెళ్ళుతూ ఆయన కొంచెంసేపు ఆగాడు.

ఇండియాలో కాందిశీకులకు మంచి వసతులు [illegible] ఆశలు పెట్టుకొని తూర్పు పాకిస్తాన్ నుండి మైనారిటీలు వలస వెళ్తున్నారని ఆయన అన్నాడు. అయితే, నెలకు 30,000 మంది శరణార్థులు వెళ్ళుతున్నారనడం గోరంతలు కొండంతలు చేయడమేనని ఆయన ఖండించాడు.

[illegible] పాకిస్తానులోని వివిధ రాజకీయ [illegible] మైనారిటీ వర్గాల [illegible]

దేశాభ్యుదయ సాధన
ప్రభుత్వానికి, వర్తకులకు మధ్య సహకారం అత్యావశ్యమని శ్రీ శ్రీప్రకాశ ఉద్బోధ

మద్రాసు, అక్టోబర్ 27—ఆంధ్ర వాణిజ్యమండలి 27 వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నేటి సాయంత్రం ఇక్కడ ప్రారంభిస్తూ, స్వంత లాభాలు ఆర్జించడానికి ప్రయత్నించినా పారిశ్రామిక వేత్తలు, వర్తకులు దేశ సౌభాగ్యాభివృద్ధికి కూడా పాటుపడితే ఇండియాలో ప్రయివేట్ రంగానికి మంచి భవిష్యత్తు కలదనే తాను ఆశిస్తున్నానని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు చెప్పారు.

మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"నేను ప్రభుత్వానికి, వర్తకులకు మధ్య ఒకరిపై నొకరికివున్న అనుమానాలు కలవు. ప్రభుత్వమేమో లాభాలనుంచి తమకు ఎంత రావాలో అంతభాగాన్ని వర్తకులు చెల్లించడం లేదని భావిస్తున్నది. వర్తకులేమో తాము గడించిన లాభాలనుంచి అత్యధిక భాగాన్ని ప్రభుత్వమే తీసుకొనిపోతున్నదని. ప్రభుత్వమే అంతా తీసుకొంటే తామిక సంపాదించినందువల్ల లాభమేలేదని భావిస్తున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ రెండు అభిప్రాయాలను సమన్వయ పరచడం అత్యవసరం. అందుకోసం మనం దేశపౌరులుగా కలిసి, ఈ సమస్యను నిష్పాక్షికంగా పరిశీలించాలి. సంఘంలోని ఈ రెండు వర్గాలు-ప్రభుత్వం వర్తకులు—దేశసౌభాగ్యభివృద్ధికి ఎంతవరకు పరస్పర సహకారంతో కృషిచెయ్య గలవో మనం పరికించాలి. ఇది అసాధ్యమైన పనిగా నేనుభావించడంలేదు. అయితే, ఈ ఉభయులలో పరస్పర సుహృద్భావ మత్యవసరం. అప్పుడు ఎంతమంచి నైనా సాధించవచ్చు."

"పబ్లిక్ రంగానికి ప్రాధాన్య మివ్వడంలో ప్రయివేట్ రంగం దెబ్బతినగలదని విజ్ఞులైనవారే చాలమంది భావిస్తున్నారు. వ్యక్తుల చొరవకే, వ్యక్తులు నడిపే పరిశ్రమలకే ప్రాధాన్య మివ్వాలనే వారిలోనే నొకణ్ణి. అదే విధంగా సంఘసంక్షేమానికి దెబ్బతగలడాన్ని కూడా నేను అంగీకరించను. ఈ విషయమై పార్టీలకు ఎడంలేకుండా వర్తకులు, పారిశ్రామికులు ప్రవర్తించాలి. ఏ సంఘంలోనైనా మీరు వహించే పాత్ర అత్యంత ప్రధానమైనది. అధికారంలో వున్న వ్యక్తులు మీకు తగినంత ప్రోత్సాహ మివ్వడం కూడా అవసరం. ప్రయివేట్ రంగాన్ని పటిష్టం చెయ్యడానికి ప్రధాని నెహ్రూ, ఇతర కేంద్ర మంత్రులు కూడా పెక్కుసార్లు హామీ ఇచ్చారు."

"వాణిజ్య, వర్తకాలకు ఎన్నడు ప్రత్యేకమైన పరిమితులు లేవు. అంతర్జాతీయ రంగంలో శాంతి సద్భావాలు పెంపొందడానికి వాణిజ్యం అత్యంత శక్తిమంతమైన సాధనమనే నా అభిప్రాయం. వ్యాపారం నిమిత్తం దేశ దేశాలకు వెళ్ళిన వర్తకుడు యుద్ధ రంగంలోని సైనికుడు కంటె ఎక్కువ సాహసవంతుడని నా నమ్మకం. ఒక దేశ నైతిక స్థితిని ఆ దేశ వర్తకులే ప్రతిబింబించ లరని నా విశ్వాసం."

"భారతీయ వర్తకులు అత్యంత ఔదార్యాన్ని ప్రదర్శించి నందుకు జోహార్లు అర్పిస్తున్నాను. ఎక్కువ లాభాలు వస్తే ఎక్కువ మొత్తాలలో సొమ్మును వర్తకులు దానం చేస్తున్నందుకు చాల సంతోషిస్తున్నాను."

గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు తన ప్రసంగాన్ని ముగిస్తూ ఆంధ్ర వాణిజ్యమండలి విజయపరంపరలను పొందాలని తాను కోరుతున్నా నన్నారు.

ఆంధ్రవాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ జె. వి. సోమయాజులుగారు తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు:—

"ఇటీవలి కొన్ని సంవత్సరాలలో ఇండియాలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో తగినంత అభివృద్ధి సాధించబడింది. తొలి పంచవర్ష ప్రణాళిక కింద నిర్దిష్టమైన కొన్ని విజయాలు సాధించబడినవి. పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగినవి. వంచదార ఉత్పత్తికూడా పెరిగిన సూచనలు కనిపిస్తున్నవి.

ఇండియా నుంచి బట్టల ఎగుమతులు కూడా పెరిగే అవకాశాలు ఏర్పడినవి. చేనేత పరిశ్రమ పునరుద్ధరించ బడింది. చేనేత పనివారి స్థితిగతుల విషయమై ఇక ఆందోళనచెంద నవసరం లేదు."

మనదేశం నుంచి జరిగే విదేశవాణిజ్యం విలువ పరిమాణం కూడా పెరిగినవి. అయితే మొత్తంమీద వస్తువుల టోకు ధరలలో గత పన్నెండు మాసాలలో కొంచెం తగ్గు దల కనిపించింది. అందులో ఆహార వస్తువుల ధరలు ఇతర వస్తువుల ధరలకంటె బాగా తగ్గిపోయినవి, ఇందువల్లనే వ్యవసాయోత్పత్తుల ధరల గురించి విచారించడానికి ప్రభుత్వం ఒక సంఘాన్ని కూడా నియమించ వలసి వచ్చింది."

ఉపాధ్యక్షుడు శ్రీ వి. వేణుగోపాల శెట్టిగారు వందన సమర్పణ చేశారు.

ఇండియాకు చైనా చలన చిత్రాలు
పైనాకు ఇండియా చిత్రాలు పంపడం విషయమై పెరాడా సంప్రతింపులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—ఇండియా, చైనాలు ఫీచర్, డాక్యుమెంటరీ, వార్తా చిత్రాలను పరస్పరం సంపూర్ణంగా విషయమై పెకింగ్‌లో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నట్లు నేడిక్కడ తెలియవచ్చింది.

చైనాలో భారతీయ చలన చిత్రాలకు విశేషాదరణ లభించినందున భారతీయ చలన చిత్ర ప్రదర్శనోత్సవం మరొకటి ఏర్పాటు [illegible]

[illegible] 111 [illegible] జన వోటువేసింది.

ఒంగోలు పట్టణ కాంగ్రెసు అధ్యక్షుని ఎన్నిక
సభనుంచి వెళ్ళిపోయినవారు వేరొకరిని ఎన్నుకొన్న వైనం

ఒంగోలు, అక్టోబర్ 25—స్థానిక పట్టణ కాంగ్రెసు కార్యవర్గం ఎన్నికలు 25 వ తేదీ ఉదయం జయరాం హాలులో జరిగినవి. జిల్లా కాంగ్రెసువారు నియమించిన శ్రీ రొండా నారపరెడ్డిగారు ఎన్నికోద్యోగి.

శ్రీ నారపరెడ్డిగారు ఒంగోలు పట్టణ కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుని పేరు సూచించవలసిందని కోరగా శ్రీ గాలం వీరరాఘవయ్యగారు దాసరి వెంకటేశ్వర్లుగారి పేరు ప్రతిపాదించారు, శ్రీ చావలి కోటయ్యగారు బలపరిచారు.

ఒంగోలు పట్టణ కాంగ్రెసు కమిటీకి యిప్పటివరకు అధ్యక్షులుగా నున్న శ్రీ తాతా లక్ష్మీనరసింహస్వామిగారు హాజరైనారు.

శ్రీ శృంగారపు సీతారామయ్య నాయుడుగారు శ్రీ దాసరి నారాయణరావుగారిపేరు కార్యవర్గ సభ్యుల జాబితానుండి ఎందుకు తొలగించారని ప్రశ్నించగా, ఎన్నికోద్యోగి సమాధానంగా, నిన్న, మొన్న యిక్కడ జరిగిన గుంటూరుజిల్లా జనసంఘ సభలకు ఆహ్వాన సంఘ సభ్యులలో శ్రీ దాసరి నారాయణరావుగా రొకరిని, అందువల్ల వారి పేరు తొలగించినట్లు తమకు జిల్లాకాంగ్రెసు కమిటీ నుంచి ఆదేశం వచ్చిందని, నారాయణరావుగారికి ఈ విషయం తాము చెప్పినామని అన్నారు. అంతట శ్రీ సీతారామయ్య నాయుడుగారు మాట్లాడుతూ, ఈ విషయం తాను నమ్మజాలనని, జిల్లాకాంగ్రెసులో గూడుపుఠాణీ జరుగుతున్నదని, ఈ ఎన్నికోద్యోగి యింటింటికి తిరిగి ఈ ఎన్నికలలో ప్రచారం చేయుట హీనంగా నున్నదన్నారు.

అంతట ఎన్నికోద్యోగి శ్రీ నారపరెడ్డిగారు తమకు, ఈ సమావేశానికి మిల్లు బట్టలు కట్టుకొని వచ్చినవారి సభ్యత్వం రద్దుచేసే అధికారం వున్నదనగానే, అటువంటి ఆర్డరు చూపించి, అట్టి వారి సభ్యత్వం రద్దు చేయవలెనన్నారు. ఇంతలో శ్రీ కె. సుబ్బారావుగారు మిల్లు వస్త్రాలు ధరించి సమావేశంలో పాల్గొనిన వారి పేర్లు దాఖలు చేశారు. ఈ వాదం పెరిగి గలభా ప్రారంభమైంది.

ఇంతలో వెలుపల కొందరు గోల ప్రారంభించి ఎన్నికోద్యోగి జిల్లాకాంగ్రెసు కమిటీ ఆదేశానుసారం శ్రీ దాసరి నారాయణరావుగారికి ఈ సమావేశంలో ప్రవేశ మివ్వలేదని ఒక ఎండార్సుమెంటు వ్రాసి శ్రీ సీతారామయ్య నాయుడుగారి కిచ్చారు.

తదుపరి శ్రీ సీతారామయ్య నాయుడుగారు దాసరి నారాయణరావుగారిని నోటీసు లేకుండా తొలగించుట అక్రమను అభ్యంతరం వ్రాసి ఎన్నికోద్యోగికిదాఖలుచేసి శ్రీ నాయుడుగారు, మరి ఆరుగురు సమావేశంనుండి వెడలిపోయారు.

హాలు వెలుపలగలభా జరిగినప్పుడు పోలీసువారు వచ్చి సర్దారు.

ఎన్నికోద్యోగి, పట్టణ కాంగ్రెసు అధ్యక్ష పదవికి ఇతర ప్రతిపాదనలు లేనందున శ్రీ దాసరి వెంకటేశ్వర్లుగారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

శ్రీ దాసరి వెంకటేశ్వర్లుగారు అధ్యక్షస్థాన మలంకరించి తన్ను ఎన్నుకొనిన సభ్యులకు కృతజ్ఞత తెలిపారు.

పట్టణకాంగ్రెసు కార్యవర్గానికి షేక్ నుబే దారుగారిని కో-ఆప్టు చేసుకొన్నారు. కార్యవర్గ సభ్యులను నియమించడానికి అధ్యక్షున కధికారమిస్తూ తీర్మానించారు. కొత్త అధ్యక్షుని గుణగణాలను ప్రశంసిస్తూ శ్రీ ఎ. వి. సుబ్బారావుగారు మాట్లాడారు.

సభనుండి వెడలిపోయిన శ్రీ శృంగారపు సీతారామయ్య నాయుడుగారు, మరి ఆరుగురు శ్రీ దాసరి నారాయణరావుగారి అధ్యక్షతన సమావేశం జరిపి, పట్టణ కాంగ్రెసు కమిటీకి శ్రీ శృంగారపు సీతారామయ్య నాయుడుగారు అధ్యక్షులుగాను, శ్రీ తేళ్ళ జేమ్సు జాన్సన్ గారు కార్యదర్శిగాను ఎన్నుకొన్నట్లు శ్రీ డి. నారాయణరావుగారు తెలియజేస్తున్నారు.

విశాలాంధ్ర సమస్య
(1 వ పేజీ తరువాయి)

"ఆర్థిక, విద్యా రంగాలలో తెలంగాణా వెనుకబడి వున్నదని కాంగ్రెసువర్గానికి తెలుసు అందువల్ల నూతన రాష్ట్రంలో తెలంగాణా వారికి ప్రభుత్వోద్యోగాలు మున్నగువాటి విషయంలో తగు రక్షణలు కల్పించాలని, మొత్తం రాబడిలో ఏపేసం మూడవ వంతు అయినా తెలంగాణా అభివృద్ధికి కేటాయించాలని కార్యవర్గం విజ్ఞప్తి చేస్తున్నది."

బీహార్ అడవులలో వేటకు వెళ్ళిన కలకత్తాలోని ఆస్ట్రియన్ కాన్సల్ కాల్చిన తుపాకి గుండుదెబ్బ తిన్న చిరుతపులి అయినప్పటికీ వీరంగనై, ఆయన [illegible] నాని నెత్తుమీద ముక్కు కాల్చి పంపినాని ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తున్నది.

జెనీవా చర్చలు
(1 వ పేజీ తరువాయి)

ప్రతిపాదనలను అందజేసేవరకు తమ ప్రణాళికను ప్రతిపాదించకుండా వుండడానికే పాశ్చాత్య రాజ్యాలు నిర్ణయించుకున్నాయి.

సమావేశం ప్రారంభం కావడానికి ముందే సోవియట్ ప్రతినిధులకు పాశ్చాత్య రాజ్యాల ప్రతి ఒకటి ఆందజేయబడిందని ఒక బ్రిటిష్ ప్రతినిధి అన్నాడు.

రష్యన్ ప్రణాళిక ప్రతిపాదన

జెనీవా, అక్టోబర్ 28—పాశ్చాత్య అగ్ర రాజ్యత్రయం, రష్యా నేడు యూరప్‌లో శాంతి స్థాపనకు జర్మనీ ఏకీకరణకు తమతమ ప్రణాళికలను ప్రకటించినవి.

పాశ్చాత్య రాజ్యాలు నిన్న ప్రతిపాదించిన పథకానికి రష్యా ప్రణాళిక పూర్తిగా విరుద్ధంగా వున్నది. అది నిన్న మిస్టర్ మోలటాఫ్ చేసిన సూచనలకు అనుగుణంగానే వున్నది.

"తిరిగి జులైలో ఏర్పడ్డ ప్రతిష్టంభనే యిప్పుడు కూడా ఎదురైంది" అని ఒక నాయకుడు అన్నాడు.

పారిస్‌కు పినే తిరిగి వెళ్ళవచ్చు

ఫ్రెంచి ప్రభుత్వంలో ఏర్పడిన విషమస్థితి మూలంగా ఫ్రెంచి విదేశాంగమంత్రి మస్యూర్ పినే నేటి తొలి సమావేశానికి పిమ్మట పారిస్‌కు తిరిగి వెళ్ళవచ్చునని ఫ్రెంచివర్గాల వారు అన్నారు.

రేపు ఫ్రెంచి ప్రధాని పట్ల వోటుద్వారా విశ్వాసాన్ని ప్రకటించే నేషనల్ అసెంబ్లీ సమావేశానికి ఆయనను తీసుకు వెళ్ళడానికి ఒక విమానం సిద్ధంగా వుంది.

తెలంగాణాలో "గ్రామీకరణ" ఉద్యమం
వినోబాజీ సూచన

హైదరాబాద్, అక్టోబర్ 27—భూదాన యజ్ఞానికి అంకురార్పణ జరిగిన తెలంగాణాలోనే "గ్రామీకరణ" కూడా ప్రారంభం కావాలని ఆచార్య వినోబాభావే హైదరాబాద్ భూదానసమితికి తెలియజేసినట్టు ఈ సమితి కన్వీనర్ శ్రీ యు. కేశవరావుగారు నేడు ఇక్కడ తెలియజేశారు.

హైదరాబాద్‌లో భూస్వామ్య విప్లవానికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితి యేర్పడినందువల్ల ఇక గ్రామదానోద్యమం అక్కడ సాగవలసివున్నదని వినోబాజీ వివరించారట.

ఈ విషయమై ఆయన కింది విధంగా వివరించారు:—

"సొంత భూములన్నిటినీ మొత్తం గ్రామానికి యివ్వడమే గ్రామదానం. ప్రతి వ్యక్తి కూడా మొత్తం గ్రామంకోసం పని చెయ్యాలి. మొత్తంగ్రామం అందరి విషయంలోను శ్రద్ధ వహించాలి. ఒక్కొక్క వ్యక్తికి ఎంత భూమి యివ్వాలనేది గ్రామస్థు లందరు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయిస్తారు. ఈ విషయంలో వారిపై నిర్బంధ మేలా వుండదు. గ్రామ వైద్యుడు, కమ్మరి, వడ్రంగి మున్నగు వారందరు గ్రామస్థులు పండించే పంటనుంచే తమ వాటా తీసికొంటారు.

"ఆయా గ్రామాలలో అవలంబించబడే పద్ధతి ఒకే విధంగా వుండకపోవచ్చు. కాని, వ్యక్తులు ఐచ్ఛికంగా తమ యాజమాన్యాన్ని విడనాడడంపై ఆధారపడే సహకార గ్రామీణ విధానమే గ్రామదానోద్యమంలోగల సూత్రం."

భూమిని సాగుచేసే పరిస్థితిలో లేనివారు ఏమి చెయ్యాలని ప్రశ్నించగా, ప్రస్తుతానికి వారు భూములను విరాళాల రూపంలో గ్రామీణుల సుహృద్భావాన్ని పొందుతారని, పొలాలలో పని చెయ్యడం వారు అలవరచుకోవాలని సంధి కాలంలో వారు గ్రామీణుల సహాయ సహకారాలు పొందుతూ వుంటారని ఆయన బదులు చెప్పారు.

భూదానోద్యమానికి వెలుపల "గ్రామీకరణ" జరగవచ్చునా అని ఒక తెలంగాణా కమ్యూనిస్టు మిత్రుడు ప్రశ్నించగా "కమ్యూనిస్టు మిత్రులు గ్రామీకరణను నిర్వహిస్తే నేను చాలా సంతోషిస్తాను" అని వినోబాజీ బదులు చెప్పారట.

ఆంధ్రలో పర్యటన ముగించుకొని, వినోబాజీ జనవరిలో తెలంగాణాలో పర్యటన ప్రారంభిస్తారు.

చెన్నపురిలో ఆంధ్ర మహిళా సభ చేతిపని వస్తు ప్రదర్శనం

మద్రాసు, అక్టోబర్ 25—ఆంధ్రమహిళా సభవారు దసరా ఉత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసిన చేతిపని వస్తువుల ప్రదర్శనానికి నిన్న సాయంత్రం ఎతిరాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం. హెన్స్‌మాన్ (ఎం. ఏ.) ప్రారంభోత్సవం చేశారు.

కార్యదర్శిని శ్రీమతి వి. తిమ్మాబాయ్ గారు స్వాగతం చెబుతూ, తమ సంస్థ శీఘ్రగతిని అభివృద్ధి పొందుతున్నదని, అందుకు తోడ్పడిన వ్యక్తులకు కృతజ్ఞతాభివందనాలను తెలుపుతున్నానని చెప్పారు.

శ్రీమతి కమలాబాయ్‌గారు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఏటా ప్రదర్శనం నిర్వహింపబడుతున్నదని, లోగడ సంవత్సరాలలో నిర్వహింపబడిన వాటికంటె ఈ ఏడాదిలో ఏర్పాటు చెయ్యబడిన ప్రదర్శనం ఎక్కువ ఆకర్షకంగా వున్నదని తెలిపారు.

ఈ ప్రదర్శనంలో సైన్సు సెక్షన్ నిర్వహిస్తున్న కుమారి రాజలక్ష్మి మాట్లాడుతూ, సైన్సుసెక్షన్‌ను ఏర్పాటు చెయ్యడం ఇదే ప్రథమమని, తాము పక్లానిపేట్టలు [illegible] పోయినా ఆ రంగంలో [illegible] ప్రదర్శించడానికే లవి ఏర్పాటు చేయడిందని తెలిపారు.

శ్రీమతి ఎం. హెన్స్‌మాన్ ప్రదర్శనానికి ప్రారంభోత్సవంచేసిన తర్వాత అందులో వివిధ భాగాలను సందర్శించారు.

పారిశ్రామిక ప్రదర్శనం
(5 వ పేజీ తరువాయి)

హిందూస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్, ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు రక్షణశాఖ తరఫున ఈ మహా ప్రదర్శనంలో పాల్గొన్నవి. సైంటిఫిక్ రిసెర్చి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, శాస్త్ర పరిశోధనలు గావించబడిన ఫలములను పారిశ్రామిక రంగంలో ఎలా వినియోగించవచ్చునో నిరూపిస్తుంది.

రైల్వేశాఖ ఇంజన్‌లను, కోచీలను, అధునాతనమైన ఇతర మోడల్స్‌ను ప్రదర్శించింది.

ప్రథమ పంచవర్ష ప్రణాళికకింద ఇండియా సాధించిన విజయాలు వివిధ రూపాలలో వివరించ బడినవి.

విదేశాల భాగం

విదేశాలు చాలా భారీఎత్తున ఈ ప్రదర్శనంలో పాల్గొంటున్నవి. కొన్ని దేశాలు పెక్కుమంది సాంకేతిక ప్రవీణులనుపంపి, వారిచేత స్టాల్స్‌ను నిర్మించినవి.

అమెరికా సెక్షను రెండున్నర ఎకరాల విస్తీర్ణం వుంటుంది. ఎటామిక్స్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ అనే మూడు విభాగాలతో ఇది విలసిల్లుతున్నది.

ఎటామిక్స్ సెక్షనులో అణుశక్తి శాంతికాల వినియోగం, నిత్యవినియోగం ప్రదర్శించబడుతున్నది కాబట్టి అది శాస్త్రజ్ఞులను, విద్యార్థులను, వణిక్ ప్రముఖులను కూడా ఆకర్షించగల దనడంలో సందేహంలేదు.

అమెరికాలోని ఓక్‌రిడ్జ్ నేషనల్ లేబరేటరీని పోలిన ఒక పూర్తి ప్రమాణపు గ్రాఫైట్ రియాక్టర్ ప్రదర్శించబడుతున్నది. ఓక్‌రిడ్జ్ లేబరేటరీలో అమెరికా మొత్తంలో ఉపయోగించబడే రేడియో ఐసోటోప్‌లలో నూటికి 85 వంతులు తయారుచేయబడుతున్నవి.

భారతీయ వర్తకులతో వివిధ సమస్యలపై చర్చించడం నిమిత్తం వర్తక ప్రముఖులు ఈ ప్రదర్శనశాలలోనే ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారు.

బ్రిటన్ కూడా భారీ ప్రమాణంలో తన సెక్షనును ఏర్పాటు చేసుకొన్నది. వార్తా ప్రసారానికి సంబంధించిన వస్తువులను అనేకం తన సెక్షనులో పెట్టింది. ఇండియాలో ఇండియన్లు బ్రిటిష్‌వారు కలిసి నిర్వహిస్తున్న మోటారు పరిశ్రమ వస్తువులుకూడా ప్రదర్శించబడినవి.

జర్మన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ 500 తరగతులలో వస్తువులను నేత్రోత్సవంగా ప్రదర్శిస్తున్నది.

గాజు మనుషులు లక్షలాది ప్రేక్షకులకు ఒక ప్రత్యేకాకర్షణ కాగలరని భావించబడుతున్నది. వివిధావయవాలు పని చేసే విధం గాజు మనిషిలో చూడవచ్చు.

చైనా, రష్యా, చెకొస్లొవేకియా, ఆస్ట్రియా, పోలెండ్, యూగోస్లావియాలు కూడా కళ్ళకు పండుగగా తోచే చిన్న ప్రదర్శన శాలలను తెరచినవి. నూనెతీసే యంత్రసామగ్రిని రుమేనియా ప్రదర్శించింది.

టెలివిజన్ ప్రదర్శన

భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనం పుణ్యమా అంటూ ఢిల్లీకి టెలివిజన్ వచ్చింది. ఈ ప్రదర్శన స్థలం నుంచి రోజూ కార్యక్రమాలు ప్రసారం చెయ్యవలెనని తలపెట్టబడింది.

రాజధానిలోని కొన్ని ముఖ్యమైన భవనాలలో 35 టెలివిజన్ రిసీవింగ్ సెట్లు నెలకొల్పబడినవి. రాష్ట్రపతి భవనం, ప్రధాని, వైస్-ప్రెసిడెంట్‌ల బసలలో కూడా టెలివిజన్ రిసీవర్‌లు ఏర్పాటు చేయబడినవి. ప్రసార స్థలం నుంచి ఐదుమైళ్ళ దూరం వరకు టెలివిజన్ ప్రసారం కాగలదని తెలుస్తున్నది.

ఇక వినోద విలాసాలు-నవంబర్ మూడవ తేదీన ఇండియా ప్రెసిడెంట్ నృత్య, సంగీతోత్సవానికి ప్రారంభోత్సవం జరుపుతారు. వివిధ ప్రాంతాల నుంచి సుప్రసిద్ధ కళాకారులు వచ్చి ఈ ఉత్సవాలను జయప్రదం చెయ్యగలరు.

రైల్వే శతవార్షికోత్సవపు ఎగ్జిబిషన్, తక్కువ తరగతివారి గృహప్రదర్శనం (ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగింది) జరిగిన సువిశాల క్షేత్రంలోనే ఈ 'చిన్న పారిశ్రామిక పట్టణం' నిర్మించబడింది. అంతర్జాతీయ వాణిజ్య, పారిశ్రామిక మండలుల కార్యవర్గం, సిబ్బంది కృషి పర్యవసానంగానే నేటి వస్తు ప్రదర్శనోత్సవం ఇంత శోభాయమానంగా, వైభవోపేతంగా జరుగుతున్నది.

దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయం

ప్రదర్శనం ఏర్పాటుకు మూడు కోట్లు మొదలు నాలుగుకోట్ల రూపాయల వరకు వ్యయమైంది. దాదాపు 10 వేల మంది కార్మికులు రాత్రింబగళ్ళు శ్రమించారు.

మొత్తం 75 ఎకరాల ప్రదేశంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది.

వినోద విలాసాలకు పార్కులు, రంగు రంగుల జలయంత్రాలు (ఫౌంటెన్స్) చక్కటి ప్రదేశాలలో ఏర్పాటు చేయబడినవి. కొనుగోలుదార్లకు, విక్రయదార్లకు చక్కటి వసతులు కలుగజేయబడడం ఈ భారత పారిశ్రామిక ప్రదర్శనంలోని మరొక విశిష్టత.

బుహ్హారు గ్రామానికి రోడ్డు నిర్మాణం

పాలకొండ, అక్టోబర్ 28—ఇక్కడి నుంచి బుహ్హారు గ్రామానికి రోడ్డు నిర్మింపబడింది. ఈరోడ్డును పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్రీ సి. వి. యస్. మణి ప్రారంభోత్సవం చేశారు.

ఉత్సవంలో దెవిస్యూ హైవేస్ శాఖలు ఉద్యోగులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రెండు వేల రూపాయలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు యిచ్చింది. ప్రజలు రెండు వేల రూపాయల పనులుచేసి యిచ్చారు.

ఉత్సవంలో పాల్గొన్న వారికి అల్పాహారం విందు చెయ్యబడింది.

"దేశ సమైక్య సాధన దృష్టినుంచి రాష్ట్రాల పునర్నిర్మాణం జరగాలి"

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపట్ల అవలంబించదగు వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. దేబర్ వివరణ

మైసూరు, అక్టోబర్ 27—

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికలోని సిఫారసుల ఫలితంగా ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి, ఇతర సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని సముచితరీతిని ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. దేబర్ నేడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యలను గురించి ప్రజలు నిశితంగా కాకుండా స్థూలంగా ఆలోచించినట్లయితే వారు పొరపాటుపడి తప్పుదారులను త్రొక్కగలరనడాని కేమీ సందేహం లేదని ఆయన హెచ్చరించారు కూడా.

నేడిక్కడ ఒక బహిరంగసభలో ఉపన్యసిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"మనం ఇప్పుడొక మహా చైతన్యవంతమైన యుగంలో జీవిస్తున్నాము. తక్కిన ప్రపంచంతోపాటు ఇండియాలో కూడా శరవేగంతో మార్పులు వస్తున్నవి. ఈ పరిస్థితులలో ప్రగతిశీలాన్ని విడిచి చతికిలబడి కూర్చోవడం ఎంతమాత్రం సరికాబోదు.

"అయితే ప్రజలు సొంత అభిప్రాయాలను కలిగి వుండరాదని దీని తాత్పర్యం కాదు. ఆ అభిప్రాయాలు ప్రస్తుత కాలగతికి అనుగుణమైనవిగా వుండాలని మాత్రమే నేను స్పష్టం చేయ దల్చుకున్నాను.

"మనం ఒకరకం ఉద్యమాన్ని కొనసాగించవలసిన ఘట్టం పూర్తి అయింది. ఇప్పుడు మరొక ఘట్టంలో ప్రవేశించాము. నేడు మనలను ఎదుర్కొంటున్న సమస్యలు అత్యంత క్లిష్టమైనవి. వీటిని మనం సావధానంగా చర్చించి, పట్టుదలతో తగు చర్యలను తీసుకోవలసి వున్నది.

"వివాదాలను చేయడంగాని, వివాదాలు లభించబడిన అట్లలను పట్టుకొని ఊరేగడం గాని మన కిక తోడ్పడజాలవు.

"స్వప్రయోజనం ముందా, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా విద్యుక్త ధర్మపాలనం ముందా అని మీమాంస వచ్చినప్పుడు స్వప్రయోజనానికే అధికతర ప్రాముఖ్యమివ్వాలని మునుముందుగా తట్టడం సహజం. కాని, దేశసేవ విషయంలో ఈ మనస్తత్వాన్ని మనం మార్చుకొనడం అత్యంత అవసరం.

"స్వభాష, స్వజనం, మతం మున్నగు వాటిపై వ్యక్తికి ప్రత్యేకాభిమానం వుండవచ్చును. కాని, దీనికి కొంత హద్దు వుండాలి. దేశ ధన కృషికి ఇది ప్రతిబంధకంగా రాదు. ప్రతి విషయాన్ని గురించి ...ంగా మాత్రమే ఆలోచిస్తున్నాము. కాని, ఆ స్థానం మానుకోవాలి.

...మయిందని ...ం కూడా సోషలిస్టు పద్ధతిపై ...జా స్థాపన లక్ష్యానికి అభిముఖంగా పురోగమించాలి. మన ప్రధాని నెహ్రూ నాయకత్వంలో అచంచల విశ్వాసంవుంచి కృషి చేయవలసిందిగా నేను ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన నాయకత్వం క్రింద మన దేశ శ్రేయస్సుకు ఎట్టి కీడు కలుగబోదని నమ్మండి.

"ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులపై ఆందోళన ప్రకటిస్తున్నవారిని నేను అర్థం చేసుకోగలను. మా రాష్ట్రంలో కొన్ని మార్పులు జరిగాయి, మైసూరు రాష్ట్రంలో కూడా మార్పులు జరగబోతున్నవి. ఈ సమస్యలను మనం దేశసమైక్యత, అభ్యుదయాల దృష్ట్యా పరిశీలించడం అవసరం. ఈ సమస్యలు పరస్పర సామరస్య పూర్వకంగా, అన్యోన్యతతో నచ్చచెప్పి ఒప్పించడం ద్వారా పరిష్కరించ బడగలవని ఆశిస్తున్నాను."

"ఈ సమత నచ్చచెప్పి ఒప్పించడం ద్వారా ప్రధాని నెహ్రూ నాయకత్వం క్రింద మహత్తరమైన మన దేశ సంప్రదాయాలకు వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్ర పునర్విభజన సమస్యను కూడా పరిష్కరించుకొనగలమని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను."

కాంగ్రెస్ వర్కర్లకు హితవు

మైసూరు, అక్టోబర్ 27—ప్రతి సమస్యను గురించి సావధానంగా, సాకల్యంగా ఆలోచించి, పట్టుదలతో తగు చర్యలు తీసుకోవడం ప్రస్తుత పరిస్థితులలో అత్యంత అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దేబర్ నేడిక్కడ కాంగ్రెస్ వర్కర్ల సమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:—

"మన దేశంలో ఇప్పుడు సాంఘికంగా ఒకదాని వెంట ఒకటిగా అనేక మార్పులు ప్రవేశపెట్టబడుతున్నవి. ఢిల్లీలో నాయకులు ఏ విధానాలను గురించి చర్చించి, ఎట్టి నిర్ణయాలను చేసినప్పటికీ, వాటిని కార్యరూపం పొందించ వలసిన వారు కడకు వర్కర్లే.

"మహత్తరమైన రాష్ట్రాల పునర్విభజన సమస్యా పరిష్కారానికి తగుమార్గాన్ని అన్వేషించే నిమిత్తం సహకార్యకర్తలను, ప్రజలను కలుసుకొని చర్చించడమే నా ప్రస్తుత పర్యటన ఉద్దేశం.

"వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ సంస్థ ఎదుర్కొనవలసి వస్తున్న చిక్కులలో నూటికి దాదాపు 80 పాళ్ళు వర్కర్లను నాయకులు అంతర్యంలోనికి తీసుకొని వ్యవహరించక పోవడంవల్లనే కలుగుతున్నవని నా అభిప్రాయం.

"దేశంలో మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకొన్నప్పటికీ, ప్రజలు ఇంకా కులవర్గాల దృష్టిలో ఆలోచించడం మాననందున సంఘర్షణలు తప్పడంలేదు. ఈ సంఘర్షణలను మనం ఆవశ్యం తొలగించుకొనవలసి వున్నది.

"ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పంపించే కరపత్రాలను శ్రద్ధగా పఠించవలసిందిగా కాంగ్రెస్ వర్కర్లను కోరుతున్నాను."

మైసూరు హోం మంత్రిచే అసత్య వార్తా ఖండన

బెంగుళూరు, అక్టోబర్ 27—కొత్తగా ఏర్పడనున్న కర్ణాటక రాష్ట్రంలో మైసూరు చేర్చబడడానికి తాను ప్రాతికూల్యం ప్రదర్శిస్తున్నట్లు ఒక బొంబాయి దినపత్రికలో ప్రచురించబడిన వార్త పూర్తిగా సత్యవిదూరమైనదని మైసూరు హోం శాఖా మంత్రి శ్రీ హెచ్. సిద్ధవీరప్ప నేడిక్కడ ఖండించారు.

కొత్త కర్ణాటక రాష్ట్రంలో మైసూరు చేర్చబడడానికి తా నెన్నడూ వ్యతిరేకిని కానని, పైగా అందుకు తాను సుముఖుడనే నని ఆయన స్పష్టం చేశారు కూడా. (యు. పి. ఐ.)

కొత్త మధ్యభారత్‌కు రాజధాని సమస్య?

భోపాల్ వాదుల పట్టుదల

భోపాల్, అక్టోబరు 28—భోపాల్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎస్. డి. శర్మ నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ మధ్యభారత్, భోపాల్, రాజస్థాన్‌లోని సిరోంజ్ సబ్-డివిజన్‌తో నూతన రాష్ట్ర నిర్మాణానికి కేంద్రం సమ్మతించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఢిల్లీ సమాలోచనలలో పాల్గొని, నేటి ఉదయమే యిక్కడికి తిరిగివచ్చిన డాక్టర్ శర్మ పత్రికా విలేకరులతో ప్రసంగిస్తూ కనీసం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువు వరకైనా భోపాల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా వుంచాలనే తాను కోరుతున్నట్లు చెప్పారు. అయితే, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా మధ్యభారత్‌లో మాత్రమే విలీనం కావడానికి భోపాల్ ప్రజలు అంగీకరించగలరని, అలా వారు చేస్తున్న త్యాగానికి ఫలితంగా, నూతన రాష్ట్ర రాజధాని మాత్రం భోపాల్‌లోనే వుండి తీరాలని కూడా అన్నారు. కొత్త రాష్ట్రంలో మధ్యభారత్, భోపాల్ ఉద్యోగులందరికీ పని చూపగలరే కాని, తగ్గించి వేయరని కూడా చెప్పారు. కొత్త రాష్ట్రానికి గ్వాలియర్ రాజధాని కావాలన్న వివాదం వచ్చినప్పుడు, అందుకు సంబంధించిన తుది నిర్ణయ బాధ్యతను కాంగ్రెసు హైకమాండ్‌కు వదలి వేయగలనని కూడా అన్నారు.

ప్రధాని నెహ్రూతో ఖాదీవాలా చర్చ

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—మధ్యభారత్ కాంగ్రెసు అధ్యక్షుడు ఖాదీవాలా నేడు ప్రధాని నెహ్రూతో అరగంట సేపు చర్చించారు.

మధ్యభారత్‌ను గురించి ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులపైనే వీరు చర్చించినారని తెలియుచున్నది.

ఇండియా, పాకిస్థాన్‌లలో వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయలను విరాళమివ్వడానికి లంక మంత్రివర్గం తీర్మానించింది.

భారత దేశ పటంలో మార్పులు

ప్రయత్నిస్తే సులభంగానే తీసుకురావచ్చునని శ్రీ దేబర్ వివరణ

మైసూరు, అక్టోబరు 27—భారత దేశ పటాన్ని రాష్ట్రాల పునర్విభజన దృష్ట్యా తగు మార్పులతో తిరిగి రూపొందించడం, ప్రజలు తీవ్ర వాదోపవాదాలను ఎదుర్కొనవలసి వున్నప్పటికీ, ప్రయత్నిస్తే అంతకష్టమైన పనేమీ కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దేబర్ మైసూరు పురపాలక సంఘంవారు నేడు తనకు సమర్పించిన సన్మాన పత్రానికి సమాధానం చెబుతూ పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా వివరించారు:

"గత 18 రోజులుగా మొత్తం ఇండియాలోని ప్రజలు యూహిస్తుండటా మనదేశ పటంలో రాగల మార్పులను గురించే తీవ్రంగా తర్జన భర్జనలు చేస్తున్నారు. ఎవరో కొద్దిమంది చేసిన నిర్ణయాలతో సంతృప్తిపడి మిన్నకుండకుండా ప్రజలు తమ దేశ భవితవ్యంపట్ల ఈ విధంగా అశేష శ్రద్ధాసక్తులను ప్రదర్శించడం మంచిదే.

"మనదేశ పటంలో తగు మార్పులను పొందుపరచి దానిని తిరిగి రూపొందించాలనడంలో ఎవరికీ ఏటి సందేహం లేనేలేదు. పోతే, అది ఏవిధంగా జరగాలన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ కార్యాన్ని నిర్వహించడానికి రెండు మార్గాలున్నవి. ఒకటి, నచ్చచెప్పి ఒప్పించడం, రెండు, బలవంతంగా అమలు జరపడం.

"నచ్చచెప్పి ఒప్పించడం ద్వారా ఎంతటి మన కార్యాలను నిర్వహించవచ్చునో ఇండియా స్పష్టంగా నిరూపించింది. ఈ విధానం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్య పద్ధతి పాలన స్థాపించబడింది. జమీందారీలు రద్దు చేయబడ్డాయి

ఆఫ్ఘన్ సైనిక రాయబారవర్గం

చెకోస్లోవాకియాలో పర్యటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—చెకోస్లోవాకియా ప్రభుత్వం ఆహ్వానంపై ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ రాయబారవర్గం త్వరలోనే చెకోస్లోవాకియాలో పర్యటించడానికి వెళ్ళగలదని భక్తార్ వార్తా సంస్థ ఒక వార్తను పంపినట్లు ఇక్కడి ఆఫ్ఘన్ రాయబారి కార్యాలయం ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్ సైనికాధికారులు ఈ రాయబారవర్గంలో వుండగలరు. చెకోస్లోవాకియాలోని కొత్తరకాల ఆయుధాలను వీరు పరిశీలిస్తారు.

లంకలో ప్రత్యేక తమిళ రాష్ట్రం

అరవ, సింహళ భాషలకు సమాన ప్రతిపత్తి యివ్వబడకపోతే కోరుతారట

కొలంబో, అక్టోబర్ 27—లంక ప్రభుత్వపు పార్టీ, యునైటెడ్ నేషనల్ పార్టీ, అధికార భాష విషయంలో తన విధానాన్ని మార్చుకొని, సింహళ భాషతోపాటు తమిళమునకు అధికార భాషగా సమాన ప్రతిపత్తి యివ్వకపోయినట్లయితే లంకలో ప్రత్యేక తమిళ రాష్ట్రం ఏర్పాటు చేయవలెనని యునైటెడ్ నేషనల్ పార్టీలోని తమిళ ప్రాంత సభ్యులు కోరనున్నారు.

సింహళీయం మాత్రమే ఏకైక అధికార భాషగా గుర్తించడం విషయమై చర్చ జరవడానికి ప్రత్యేకపార్టీ సమావేశం జరపవలెనని కొందరు సభ్యులు రెండు రోజులక్రితం నోటీసు యిచ్చిన పర్యవసానంగా పై అభ్యర్థన తలపెట్టబడింది.

లంక ఉత్తర ప్రాంతాలలో 15 లక్షలమంది తమిళులు నివసిస్తున్నారట.

డిసెంబరు 10 వ తేదీన ఆస్ట్రేలియాలో ప్రతినిధుల సభకు ఎన్నికలుజరగాలని ప్రధాని మెంజీస్ ప్రకటించాడు.

గఫ్ఫార్‌ఖాన్ ప్రవేశంపై పాక్ అవామీలీగ్‌లో తీవ్రతర విభేదాలు

లాహోర్, అక్టోబర్ 27—అవామీ లీగ్‌లో నాన్-ముస్లిములకుకూడా సభ్యత్వమివ్వాలని తూర్పు పాకిస్తాన్ అవామీలీగ్ కౌన్సిల్ చేసిన నిర్ణయాన్ని అఖిల పాకిస్తాన్ అవామీలీగ్ వర్కింగ్‌కమిటీ ధ్రువపరచవలసి వున్నదని అవామీలీగ్ చీఫ్‌మినిస్టర్ సుహ్రావర్దీ నేడిక్కడ వెల్లడించారు.

అవామీ లీగ్ వర్కింగ్‌కమిటీ కరాచీలో నవంబర్ 9 వ తేదీన సమావేశం కానున్నది.

పశ్చిమ పాకిస్తాన్ అవామీ లీగ్ వర్కర్ల సమావేశంలో గత రాత్రి ప్రసంగిస్తూ సమష్టి నియోజకవర్గాలు తనకు సమ్మతమేనని సుహ్రావర్దీ అన్నారు.

దేశంలో ప్రతిపక్షాన్ని పటిష్టం చేసేందుకై రెడ్‌షర్ట్ దళనాయకుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్‌ను అవామీ లీగ్‌లో చేరవలసిందిగా ఆహ్వానించడానికి అవామీ లీగ్ ప్రముఖులలో చాలామంది అభ్యంతరం చెప్పినారని తెలుస్తున్నది.

రెడ్‌షర్ట్ దళాన్ని రద్దు చేస్తే, గఫ్ఫార్ ఖాన్ అవామీలీగ్‌లో చేరడానికి సుహ్రావర్దీకి ఎలాంటి ఆక్షేపణా వుండదని విశ్వసనీయమైన వర్గాలవారు అన్నారు. గఫ్ఫార్‌ఖాన్ ప్రవేశం విషయమై పార్టీలో తీవ్రమైన విభేదాలు కలుగనున్నవని రాజకీయాభిజ్ఞులు అంటున్నారు.

రెడ్‌షర్ట్ సంస్థ ఆశయాలు, లక్ష్యాలను మార్పు చేసుకోనకుండా, వాటి ప్రస్తావన లేకుండా అవామీలీగ్‌లో తాము చేరడంవల్ల ప్రతిపక్షానికి బలం ఏర్పడగలదంటే అలా చేరడానికి ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్‌ఖాన్‌కు, ఆయన సహచరులకు సమ్మతమేనని పెషావర్ నుంచి వార్తలు వస్తున్నవి.

నడియాడ్‌లో శుక్రవారంనాడు ప్రారంభం కానున్న గుజరాత్ సాహిత్య పరిషత్తు బొంబాయి నగరంవిషయమై గుజరాత్ రాష్ట్ర కాంగ్రెసు సంఘం వైఖరిని బలపరుస్తుంది.

ఇండొనీసియా వైస్ ప్రెసిడెంట్: నెహ్రూతో చర్చలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—ఇండొనీసియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ హట్టా, భారత ప్రధాని పండిట్ నెహ్రూను నేటి ఉదయం విదేశాంగశాఖ కార్యాలయంలో కలిసికొని ఒక గంటసేపు సంభాషించారు.

పాతమిత్రులైన ఈ ఉభయులు బాండుంగ్ సమావేశం జరిగినప్పటినుంచీ ప్రపంచ పరిస్థితిలో కానవచ్చిన అభివృద్ధిని సమీక్షించారట.

అంతకు ముందు ఇండొనీసియా వైస్-ప్రెసిడెంట్ సపరివారంగా రాజఘాట్‌వద్దకు వెళ్ళి గాంధీజీ సమాధిపై పుష్పగుచ్ఛ మొకటి వుంచారు.

డాక్టర్ హట్టా అనంతరం భారత వ్యవసాయ పరిశోధన సంస్థను, నేషనల్ ఫిజికల్ లేబొరేటరీని సందర్శించారు.

మధ్యాహ్నంపూట ఆయన హోంశాఖ ఉద్యోగులతో సంప్రతించారు.

నేటి రాత్రి డాక్టర్ హట్టా గౌరవార్థం ప్రధాని నెహ్రూ విందుచేశారు.

పాకిస్తాన్ ఆహ్వానం

ఇండొనీసియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ హట్టాను పాకిస్తాన్ రావలసిందిగా తాము ఆహ్వానించినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి నేడిక్కడ వక్కాణించారు.

మలయాలోని రాజకీయ పరిస్థితిని గురించి ఆయన ప్రస్తావిస్తూ, కమ్యూనిజం, కుల మత తత్వాలు మాత్రమేకాక, అక్కడ గల చైనా పౌరుల సమస్య కూడా ఆ బ్రిటిష్ కాలనీని యెదుర్కొంటున్నదని అన్నారు.

ఐస్‌లెండ్ నాటకకర్తకు నోబెల్ బహుమానం

స్టాక్‌హోమ్, అక్టోబర్ 27—ఐస్‌లెండ్ నవలా రచయిత, నాటకకర్త హల్డార్ కిల్జాన్ లాక్స్‌నెస్‌కు సాహిత్యంలో 1955 వ సంవత్సరపు నోబెల్ బహుమతి ప్రకటించబడింది.

ప్రముఖ స్వీడిష్ సాహితీవేత్తలు 18 మంది నేడు మిస్టర్ లాక్స్‌నెస్‌కు బహుమతి ప్రకటించారు.

53 సంవత్సరాలుగల ఈ గ్రంథకర్త తన గ్రంథాలలో కమ్యూనిజంను బలపరచారు. ఈయన ప్రపంచశాంతి సమితి సభ్యుడు. 17 వ ఏట మొదటి నవలను రచించారు. డిసెంబర్ 10 వ తేదీన ఆయనకు బహుమానం సమర్పించబడుతుంది. 13,210 పౌనులకు చెక్కు, మెరిసే సర్టిఫికెట్, బరువైన బంగారు పతకం ఆయనకు బహూకరించబడుతవి.

నిరుడు ఎర్నెస్ట్ హెమింగ్వేకు ఈయన గట్టి పోటీగా నిలిచారు.

అధికారం పొందిన ఫిలిప్స్ రేడియో డీలర్లు:

ఏవియాటిక్ రేడియో కంపెనీ, 4/169 మౌంట్‌రోడ్డు, మద్రాసు.
బెంజిమిన్‌సాల్ అండ్ సన్స్, బ్రాహ్మణ వీధి, బళ్ళారి.
చంద్ర మోహన్ అండ్ కో 3/325 ట్రంకురోడ్డు, కడప.
జి. కే. సిండికేట్ లిమిటెడ్., 113, ఆర్మీనియన్ వీధి, మద్రాసు.
కే. పి. రాజు అండ్ కో. పి. బి. నం. 39, ఏలూరు.
కే. ఎస్. కోసిగి అండ్ సన్స్, చౌ బజార్, కర్నూలు.
మాధవన్ ఆటో స్టోర్స్, కొన్నెంటు వీధి, విజయవాడ-1.
నేషనల్ సౌండ్ యింజనీరింగ్ వర్క్స్, మెయిన్‌రోడ్డు, రాజమండ్రి. అండ్ కాకినాడ.
సామినాదన్ అండ్ కో., ట్రంకురోడ్డు, నెల్లూరు.
సరస్వతి అండ్ కో., 249/14, హైరోడ్డు, చిత్తూరు.
యూనివర్సల్ ఏజెన్సీస్, 2/18సి, మౌంట్‌రోడ్డు, మద్రాసు.
వి. ఎస్. రాజగోపాలన్ అండ్ కో లిమిటెడ్, 8, పట్టుల్లాస్ రోడ్డు, మద్రాసు-2.
వాసవి జనరల్ ట్రేడర్స్, తిమ్మంచర్ల, పి. పి. గుంతకల్.
విజాయస్ అండ్ కో., మెయిన్‌రోడ్డు, గుంటూరు.
వైజాగ్ రేడియో కంపెనీ, మెయిన్‌రోడ్డు, విశాఖపట్టణం.

హైదరాబాదు 29 తేదీ మాత్రమే

కవిరాజ్ పండిట్ దుర్గాదత్ శర్మ
వైద్య వాచస్పతి
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన

నవరత్న-కల్ప
కనిపెట్టినవారు

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, తంజావూరు, శేలం, కాలికట్, ఎర్నాకుళం, కొట్టాయం, తిరువేంద్రం, అండ్ తిరునల్వేలి నుండి హైదరాబాద్ దర్శించెదరు.

హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ లాక్‌మహల్ హోటల్, కింగ్‌కోటి రోడ్డు. ఫోన్: 5591.

మందు వీరిని కలుసుకొని సలహా పొందండి. ...రు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.

ఉ॥ 9-30 నుండి మ॥ 12-30 వరకు. సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥ వరకు సంప్రదించండి

నవరత్న-కల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఫిస్టుల, బోదకాలు, తెల్లకుష్టు, మూలవ్యాధి, ఉబ్బసం వగైరాలకు అమోఘ నివారిణి.

...గి ఆరోగ్యమును చేకూర్చు ఆదర్శమైన ఔషధం ఇది యొక్కటే.

క్యాంపుల అడ్రెసుకు, కరపత్రాలకు వ్రాయండి:
NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India),
Grams: Navratna.

సెకండరీ స్కూల్సులోని సంస్కృత పండితులకు

మూడు అడ్వాన్సు ఇంక్రిమెంట్లు యివ్వవలసిందిగా ఆంధ్ర ప్రభుత్వంవారి ఉత్తరువు

కర్నూలు, అక్టోబర్ 27— సెకండరీ స్కూల్సులో ప్రస్తుతం సర్వీసులోవున్న సంస్కృత పండితు లందరకు మూడు అడ్వాన్సు ఇంక్రిమెంట్లు యివ్వాలని ఆంధ్రప్రభుత్వం ఉత్తరువు చేసింది.

భాషా ప్రవీణతోపాటు విద్వాన్‌ప్రవీణ బిరుదాన్ని కూడా పొందిన సంస్కృత పండితులకు సెకండరీ స్కూల్సులోని సంస్కృత పండితులకు యిచ్చే జీతపు స్కేలు ప్రకారం మూడు అడ్వాన్సు ఇంక్రిమెంట్లు యివ్వబడగలవు.

ప్రభుత్వపు యాజమాన్యం కింద గాని, స్థానిక సంస్థలు లేదా ఎయిడెడ్ మేనేజిమెంట్సు కిందగానివున్న సెకండరీ స్కూల్సులో ప్రస్తుతం సర్వీసులో వున్న సంస్కృత పండితులందరికు వర్తించగల ఈ ఉత్తరువు వచ్చే జనవరి 1 వ తేదీ నుంచి అమలులోకి రాగలదు.

సంస్కృత భాషాధ్యయనాన్ని ప్రోత్సహించడానికే ఈ చర్య ఉద్దేశించబడినట్లు తెలియవచ్చింది. (పి. టి. ఐ.)

చెన్నపురి ఆంధ్రమహాసభ

అధ్యక్షులుగా శ్రీ కొత్త రఘురామయ్యగారి ఎన్నిక

మద్రాసు, అక్టోబర్ 27—చెన్నపురి ఆంధ్ర మహాసభ వార్షిక సర్వసభ్య సమావేశం శ్రీ టి. డి. రాధాకృష్ణ నాయుడుగారి అధ్యక్షతన నిన్న సాయంత్రం ఇక్కడ జరిగింది. ఈ దిగువ పేర్కొన్నవారు 1955-56 సంవత్సరానికి కార్యవర్గంగా ఎన్నుకోబడ్డారు.

శ్రీ కొత్త రఘురామయ్య, అధ్యక్షుడు, శ్రీ ఎం. రామానుజరావు నాయుడు, శ్రీ టి. డి. రాధాకృష్ణ నాయుడు, ఉపాధ్యక్షులు, శ్రీ ఎన్. మోహనరంగయ్య, శ్రీ ఏ. వి కృష్ణా, కార్యదర్శులు.

ఈ దిగువ పేర్కొన్న సభ్యులు ఆయా శాఖల కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు.

శ్రీయుతులు, కె. వి. రామచంద్రన్ (లలితకళలు). బి. ఎస్. గోవిందరాజులు నాయుడు, (కాంటీన్). ఎన్. వి. శేషయ్య (సారస్వతం). ఏ. చంద్రబాబు, (అవుట్‌డోర్ గేమ్సు). యు. అన్నపూర్ణయ్య, (ఇండోర్ గేమ్సు), పి. సుబ్బారావు (బిలియర్డ్సు)—ఇతర కార్యవర్గ సభ్యుల పేర్లు ఇవి:—శ్రీయుతులు, సి. ఆదిశేషు, ఎన్. వరదరాజులు నాయుడు, బి. పుణ్యకోటిశెట్టి, వై. వి. ఎస్. నాయుడు, ఏ. చిట్టిబాబు, కె. ఎస్. హేమచంద్రన్, ఎం. లింగయ్య నాయుడు, కె. జ్ఞానానందులు, (ఆడిటర్), వి. వెంకటశేషయ్య (లీగల్ అడ్వయిజర్.)

ఖాదీ హుండీల విక్రయం

కర్నూలు, అక్టోబర్ 27—గత సంవత్సరంలోవలె ఈ ఏడాదిలో కూడా అఖిల భారత ఖాదీ గ్రామ పరిశ్రమల బోర్డువారు ఖాదీ హుండీల అమ్మకాన్ని ప్రారంభించారు. ఇండియాలోని అన్ని పోస్టు ఆఫీసులలోను 2, 5, 10, 25, 50, 100 రూపాయల విలువగల ఖాదీ హుండీలు అమ్మబడగలవు. ఈ హుండీలు జారీచెయ్యబడిన తేదీనుంచి ఆరు మాసాలవరకు చెల్లగలవు. నేటి సాయంత్రం ఇక్కడ చెయ్యబడిన ఒక ప్రకటనలో ఈ వివరాలు కలవు. 1956 మార్చి 31 వ తేదీ దాకా పోస్టు ఆఫీసులలో అవి అమ్మబడుతాయి.

ఇండియాలో గుర్తించబడిన ఏ విక్రయ కాలమునుంచి అయినా ఈ హుండీలను వినియోగించి ఖాదీ కొనుక్కోవచ్చు.

ఇండియా, రుమేనియాల సహకారం

ఉభయదేశాల ఆర్థికాభివృద్ధికి ఆజాద్ సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—న్యూఢిల్లీలో జరుగనున్న భారత పారిశ్రామిక ప్రదర్శనకు వచ్చిన రుమేనియన్ ప్రతినిధివర్గం నాయకుడు పెట్రోల్ పరిశ్రమ ఉప మంత్రిఅయిన మిస్టర్ ఐవాన్సూ హొరాటియూ నేడిక్కడ మంత్రి మౌలానా ఆజాద్‌ను కలుసుకొన్నాడు.

ఆర్థికాభివృద్ధి కృషిలో ఇండియా రుమేనియాలు పరస్పరం తోడ్పడవచ్చునని మౌలానా ఆజాద్ మిస్టర్ హొరాటియూకు, ఇతర రుమేనియన్ ప్రతినిధులకు చెప్పినారట.

ఉభయదేశాలు అధ్యాపకులను, విద్యార్థులను పరస్పరం వచ్చిపోవలెనని కూడా సూచించినట్లు తెలుస్తున్నది.

స్వతంత్ర భారతం సర్వతోముఖాభివృద్ధిని రుమేనియా ఉప మంత్రి మెచ్చుకొన్నాడు.

పారిశ్రామిక ప్రదర్శనంలో పాల్గొనడం నిమిత్తం జర్మన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్, హంగరియన్ ప్రతినిధులు నేడు ఢిల్లీకి చేరుకున్నారు.

ఫ్యాక్టరీ కప్పుకూలగా నలుగురి మృతి

రామలీల ఉత్సవాలసందర్భంలో విషాద సంఘటన

ఫరూకాబాద్, అక్టోబర్ 27—నిన్న ఇక్కడ ఒక ఐస్‌ఫ్యాక్టరీ పైగల రేకుల కప్పు అకస్మాత్తుగా కూలిపోయిన సందర్భంలో ముగ్గురు పిల్లలు, ఒకపురుషుడు చనిపోయారు.

రామలీల ఉత్సవాలను సందర్శించే నిమిత్తం దాదాపు 300 మంది ఆ కప్పుపైన ఎక్కగా ఆ బరువుకు అది వొరిగిపోయింది.

గాయపడిన వారు ఆసుపత్రిలో చేర్చబడినారు. వీరిలో 21 మంది పరిస్థితి విషమంగా వున్నదట.

సిరియాతో వాణిజ్య సంధికి ఇరాక్ సుముఖత్వం

బాగ్దాద్, అక్టోబర్ 25—సిరియాతో సైనిక ఒడంబడిక గాకుండా వాణిజ్య ఒడంబడిక చేసుకోడం విషయమై చర్చలకు ఇరాక్ ఎప్పుడైనా సిద్ధపడగలదని బాగ్దాద్‌లోని అధికారవర్గాలవారు, నిన్న రాత్రి అన్నారు.

బకింగ్‌హామ్ కాలువ అభివృద్ధికి 115 లక్షలు

ద్వితీయ ప్రణాళిక కింద కేటాయింపు

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 27— దేశంలోని జలమార్గాల అభివృద్ధికి ద్వితీయ ప్రణాళికలో 3,40,22,000 రూపాయలు కేటాయించబడగలదని తెలుస్తున్నది.

దీనిలో 180 లక్షలవరకు గంగా-బ్రహ్మపుత్ర ప్రాంతంలో వినియోగించబడుతుంది. ఆంధ్రరాష్ట్రంలోని బకింగ్‌హామ్ కాలువను అభివృద్ధి చెయ్యడానికి, మద్రాసు హార్బర్‌తో దానిని కలపడానికి 115 లక్షల రూపాయలు కేటాయించబడినాయి.

పశ్చిమ కోస్తా కాల్వల అభివృద్ధికి—ముఖ్యంగా తిరువేంద్రం—కొయిలోన్ కాలవ అభివృద్ధికిగాను మరొక 43 లక్షలు వినియోగిస్తారట.

దేశంలోని జలమార్గాలలో యంత్రచోదితమైన పడవలను వినియోగించడానికి అనుమతించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

బకింగ్‌హామ్ కాలువ అంతర్రాష్ట్ర జలమార్గంగా వినియోగపడుతున్నది. కనక దీని అభివృద్ధికి ప్రాముఖ్య మివ్వబడుతున్నది. ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల మధ్య ఈ కాలవ మీదుగా చాలా సరుకు రవాణా చెయ్యబడుతూ వుంటుంది.

నదులలో నౌకలు అన్ని ఋతువులలోను, పగలు, రాత్రి కూడా తిరగడానికి వీలుగా అయిదులక్షల రూపాయల ఖర్చుతో మార్గదర్శక దీపాలను నెలకొల్పాలని కూడా సంకల్పించబడింది.

వరదల నిరోధ చర్యలకు ద్రవ్యం

కొలంబో ప్రణాళికద్వారా సమకూర్చబడవచ్చునట

బొంబాయి, అక్టోబర్ 28—వరదల కంట్రోల్‌కు సమష్టిగా తీసుకోదగు చర్యలను నిర్ణయించే నిమిత్తం ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య త్వరలోనే ఒక సమావేశం జరగవచ్చునని తెలుస్తున్నది.

ఈ చర్యలలో వరదలను గురించి వర్షప్రమాణ పరిశీలనద్వారా ముందుగానే జోస్యం చెప్పగలగడానికి తోడ్పడే మార్గాలను అనుసరిస్తూ ప్రజల రక్షణకు ముందుగా జాగ్రత్తపడే అవకాశం వుండగలదని ఇండియా ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ గుల్జారీలాల్‌నందా నేడు అహమ్మదాబాద్‌లో అన్నారు.

ఈ చర్యలసందర్భాన పాకిస్తాన్‌కు ఇండియా ఎక్కువగా సహాయపడే పరిస్థితిలో వున్నదని, నేపాల్, టిబెట్‌లతో ఈ సందర్భాన ఈవరకే కొన్ని ఏర్పాట్లు చేసుకొని వున్నదనీ ఆయన అన్నారు.

ఇటీవల పంజాబ్‌లో సంభవించిన వరదల ఫలితంగా కలిగిన నష్టం విలువ 50 నుంచి 60 కోట్ల రూపాయలవరకు వుండవచ్చునని కూడా ఆయన అన్నారు.

ఈ చర్యలకు అవసరమైన ద్రవ్యం కొలంబో ప్రణాళిక పరంగా సమకూర్చబడవచ్చునని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మిస్టర్ హమీదుల్ హక్ చౌదురి నేడు డాకాలో పత్రికా ప్రతినిధులతో అన్నాడు.

ఝరియా, అక్టోబర్ 27—ఇండియా ప్రభుత్వం ఉత్పత్తికి, బొగ్గుకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించడానికిగాను ఒక ఐ. సి. యస్. ఆఫీసర్ కార్యదర్శిగా ప్రత్యేక ఉపశాఖను నెలకొల్పడానికి నిర్ణయించింది.

విద్యుచ్ఛక్తి, ప్యూయెల్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడేవరకు ఇది తాత్కాలికమైన ఏర్పాటు.

స్వార్థత్యాగానికి పురికొల్పే విశిష్ట మానసిక విప్లవం

భూదానయజ్ఞం సాధించగోరుతున్నదని శ్రీ జయప్రకాశ్ నారాయణ్ వివరణ

ఇండోర్, అక్టోబర్ 26—అందరికీ న్యాయంగా భూములను పంపకంచెయ్యడం కాక ప్రజలు స్వార్థప్రవృత్తిని విడనాడేటట్లు ఒక మానసిక విప్లవం కలిగించడమే భూదాన యజ్ఞ లక్ష్యమని ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ జయప్రకాశ్‌నారాయణ్ నేడిక్కడ పేర్కొన్నారు.

అసమానత్వానికి, దారిద్ర్యానికి, నిరుద్యోగానికి, అన్యాయానికి స్వార్థమే మూలకారణమని ఆయన అన్నారు.

భూదానోద్యమ సందర్భంలో మధ్యభారత్‌లో ఆయన పర్యటనచేస్తూ నేటి రాత్రి ఒక బహిరంగసభలో కిందివిధంగా ప్రసంగించారు:

"ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు జీవిత సమరంలో ఓడిపోతున్నారు. నూటికి పదిమంది మాత్రం తక్కిన వారిని కొల్లగొట్టి వికటితమైన ధనం ఆర్జిస్తున్నారు.

"కొన్ని దేశాలు కలిసి ఒడంబడికలు చేసికొన్నంత మాత్రాన ప్రపంచశాంతి యేర్పడదు. అందుకు ప్రజలు స్వార్థ ప్రవృత్తిని విడనాడాలి. ఏ దేశంకూడా యుద్ధసమయంలో ఒడంబడికలను పాటించలేదని గతానుభవాన్నిబట్టి తెలుస్తున్నది. నేడు కావలసింది ప్రజలలో మానసిక విప్లవం.

"ప్రజలు స్వార్థాన్ని అతిక్రమించకపోతే వంద సంవత్సరాలైనప్పటికీ యిప్పటి ప్రజల పరిస్థితిలో మార్పువుండదు.

"భూదానోద్యమ సాఫల్యానికి ప్రస్తుతం ఎక్కువ అనుకూల్యం కనబడుతున్నది. ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో 40 లక్షల ఎకరాల భూమి సేకరించబడింది. ఇదే ఒక పెద్ద విజయం."

సంపత్తిదానం గురించి ప్రస్తావిస్తూ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ యిలా అన్నారు:—

"సంపత్తిదానం నిమిత్తం ధనికులవద్దకు వ్యాపారస్థులవద్దకు మాత్రమే వెళ్ళాలని కొందరు అభిప్రాయపడుతూ వుంటారు. అది సరికాదు. అన్ని వర్గాల ప్రజలు సంపత్తిదానానికి విరాళా లివ్వవచ్చు. ఆ డబ్బు సంఘ శ్రేయస్సుకే వినియోగించబడుతుంది. ఔదార్యంతో అటమటిస్తున్న వారెవరున్నా వారికి సహాయపడవలసిన విధి అందరిపైన వున్నది. ప్రతివ్యక్తి సంఘానికి ధర్మకర్త."

అంతకుముందు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఇండోర్ బట్టల వ్యాపారస్థుల సమావేశంలో ప్రసంగిస్తూ, ధనవంతులు సంపాదించినదానిలో ధనాన్ని కూడబెట్టినప్పటికీ దానిలో కొంతభాగాన్ని సంఘానికి యివ్వ నిరాకరిస్తున్నందువల్లనే ధనవంతుల పట్ల విద్వేషం పెరిగిపోతున్నదని వివరించారు.

భూదానకార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలను విరాళాలు కోరేముందు కార్యకర్తలు ఈ ఉద్యమ స్వభావాలను సరిగా అవగాహన చేసికోవాలని ఉద్బోధించారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధాన మిస్తూ, సమష్టి విధానానికి తాను వ్యతిరేకినని స్పష్టపరిచారు.

ప్రపంచ శాంతిస్థాపనకు దోహదం

భోపాల్, అక్టోబర్ 26—ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నిన్నరాత్రి యిక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ భూదానయజ్ఞం వల్ల ప్రపంచ శాంతిస్థాపన జరుగగలదని వక్కాణించారు.

యుద్ధాల మూలంగా సంక్షోభమైన ప్రపంచం గాంధీజీ ప్రబోధించిన దేశం వైపు చూస్తున్నదని, రక్తం చిందకుండా మానవకోటికి

మౌనం ఆవశ్యకత

చీపురుపల్లిలో ఆచార్య భావే ప్రసంగం

చీపురుపల్లి, అక్టోబరు 22—"అహింసాత్మక సమాజంలో మౌనానికి ఎక్కువ విలువ వుంటుంది. కేకలు వేయడం వల్ల వివాదాలు చేయడం వల్ల శాంతి స్థాపన కాజాలదు. సరిగదా నాటికి శతాబ్దాలవరకు మానవుడు పశువై వుండే కాలకు లోనయ్యే ప్రమాదం వుంటుంది. సామాజిక క్రమ శిక్షణకు మౌనం అత్యంత ఆవసరం" అని యిటీవల యిచ్చట జరిగిన ప్రార్థన సమావేశంలో వినోబాజీ ప్రవచించారు.

అహింసకు, శాంతికి గల సంబంధం గురించి ప్రస్తావించి, "ఒకప్పుడు హింసను నమ్మినవారు నేడు అది సమర్థమైనది కాదని భావిస్తున్నారు. హింస మానవత్వాన్ని నాశనం చేస్తుంది. అందుచేత మనం స్థిరమైన శాంతిని కోరేటట్లయితే ఆయుధ విసర్జన చేసినంతమాత్రంచేత చాలదు. మన సామాజికనిర్మాణంలోని పునాదులనే మార్చాలి; అలాకాక నేటి సామాజిక వ్యవస్థ యథాతథంగా వుంటే మనం ఎన్నటికీ శాంతిని సాధించలేం" అన్నారు.

ఆయన యింకా వుపన్యాసాన్ని కొనసాగిస్తూ, నూతన సామాజిక వ్యవస్థకు వుండవలసిన పునాదిని గురించి ప్రస్తావించి అందు వ్యక్తికీ, సంఘానికీ మధ్య, సంఘంలోని వివిధ తరగతులకు మధ్య వున్న వైరుధ్యాలు అంత మొందా లన్నారు.

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికను కటక్‌లో తగులబెట్టినదంతాన్ని ప్రస్తావించి ఇలా అన్నారు: "ఒరిస్సా ప్రజలకు ఆ నివేదిక ఏమి హానిచేసింది? కొరికాక, భారస్ స్వాములు ఒరిస్సాకు చెందాలనే వీరి కోర్కె అంగీకరించబడితే వీరు ప్రజలు అసంతృప్తులు కారా? కమిషన్ కొన్ని సూచనలు చేసింది. దానిపై ప్రజలు, పార్లమెంటు నిశ్చయం చేయవలసి వుంది. బళ్లారి విషయమై ఆంధ్ర ప్రజ సంతోషంగా వున్నారు. కాని, అదే విషయమై కర్నాటకులు తాము చాలా పోగొట్టుకున్నట్లుగా భావిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుత సమాజ వ్యవస్థలో వివిధ తరగతులు, రాష్ట్రాల లాభాలలో పరస్పరం వైరుధ్యం వుందని కనబడుతోంది. ఈ సమాజనిర్మాణపు పునాదులలోనే ఏదో లోపం వుంది. వేర్వేరు రాష్ట్రాలు, జాతులు, కులాలు, తరగతుల లాభాలు పరస్పరం విరుద్ధంగా వుండడం విచారకరం. అతనుకు తూర్పు పడమరలకు, తండ్రి కొడుకులకు మధ్య, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య మనకు వైరుధ్యం కనబడుతోంది. ఈ స్థితి యింకా కొంత కాలం వుంటే జీవించడం దుర్లభమై 'సర్వోదయం' మాట అటుంచి "భారతోదయం" కూడా మనం సాధించ జాలం".

భూదాన ఉద్యమం సర్వేజనాస్సుఖినో భవన్తు అనే సూత్రంపై ఆధారపడి వుందని, యిది అహింసా విధానం వల్ల సాధ్యమని అన్నారు.

శ్రీ బోయి భీమన్నగారు

మద్రాసు, అక్టోబర్ 28— శ్రీ బోయి భీమన్నగారు నిన్న ఆంధ్రా గవర్నమెంట్ సీనియర్ ట్రాన్సులేటర్ పదవిలో చేరారు. అయిదు మాసాల పాటు శిక్షణ పొందిన తర్వాత ఈయన డిపార్టుమెంట్ చార్జీ తీసికొంటారు. ఈయన మొన్నటి దాకా "ఆంధ్ర ప్రభ" సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.

కెనడాలోని ఇంటర్నేషనల్ 'పేపర్ సేల్స్' కంపెనీ కూడా న్యూస్‌ప్రింట్ ధరను టన్నుకు నాలుగు డాలర్లు చొప్పున పెంచింది.

లోప్సునుంచి విజయలక్ష్మికి ఆహ్వానమే లేదట

తక్కిన కామన్‌వెల్త్ హైకమిషనర్లను ఆయన కలుసుకొన్న వైనం

లండన్, అక్టోబర్ 28—పోర్చుగల్ ప్రెసిడెంట్ క్రావీరో లోప్సు నేడు బకింగ్‌హాం ప్యాలస్‌లో కామన్‌వెల్త్ హైకమిషనర్లను కలుసుకొన్నాడు. ఇండియా హైకమిషనర్ మాత్రం బకింగ్‌హామ్ భవనంలో జరిగిన ఈ వుత్సవానికి హాజరుకాలేదు.

కెనడా, లంక, న్యూజిలెండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా హైకమిషనర్లు హాజరైనారు.

ఈ వుత్సవానికి పోర్చుగీస్ ప్రెసిడెంట్ నుంచి ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్‌కు ఆహ్వానమే రాలేదనీ, వచ్చినా ఆమె ఆమోదించి వుండేదికాదని ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు రాయిటర్ విలేకరికి తెలియజేశాడు.

"గోవా విషయమై ఏర్పడిన వివాదం కారణంగా ఇండియా, పోర్చుగల్‌లు పరస్పరం రాజకీయ సంబంధాలు త్రెంచుకొన్నవి. అందుచేత అటువంటి వుత్సవాలకు ఇండియా హాజరు కావడం సబబుకాదు" అని కూడా ఆయన పేర్కొన్నాడు.

గోవాలోని డబ్ల్యు. ఐ. పి. రైల్వే

తాము నిర్వహించలేమని ప్రభుత్వానికి అధిపతుల వివరణ

కార్వార్, అక్టోబర్ 26—గోవాలోని డబ్ల్యు. ఐ. పి. రైల్వేను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చునని ఇక్కడకు వార్త చేరింది. రైల్వే అధిపతులు ఇక తామీ రైళ్ళను నడపలేమని ప్రభుత్వానికి చెప్పివేసినారట.

ఈ రైల్వేకు లోగడ ఇండియానుంచి మేలురకం బొగ్గు సప్లయి చెయ్యబడేది. ఇప్పుడు ఈ సప్లయి నిలిపివేయబడినందున రైల్వే నిర్వహణ దుస్సాధ్యమౌతున్నది. అంతేకాక ఒక మార్గంలో మందుగను లున్నట్లు తమకు తెలిసినదనీ, ఆ మార్గంలో రైళ్ళను నడపలేమని కూడా చెప్పినారట. గూడ్సు, ప్యాసింజర్‌లలో కూడా రద్దీ బొత్తిగా లేదు.

డామన్ గవర్నర్

గోవా సరిహద్దు, అక్టోబర్ 28—డామన్ గవర్నర్ సతీ సమేతంగా కరాచీ మీదుగా లిస్బన్‌కు బయలుదేరి వెళ్ళినట్లు గోవా రేడియో నేడు ప్రకటించింది.

పోలీసు స్టేషనుపై దాడి

పంజిమ్ సమీపంలో

గోవా సరిహద్దుప్రాంతం, అక్టోబర్ 28—శ్రీ లక్ష్మణ్ గాజే నాయకత్వాన కొందరు జాతీయవాదులు ఇటీవల పంజిమ్‌కు ఒక మైలు దూరంలో గల బెటిమ్ పోలీసు స్టేషనుపై దాడి జరుపగా ఒక పోలీసు మరణించినాడనీ, మరి ఇద్దరు గాయపడినారనీ గోవా రేడియో ప్రకటించింది.

బార్డెజ్ తాలూకాలో అరెస్టులు

సావంత్‌వాడి, అక్టోబర్ 28—జాతీయోద్యమానికి సహాయం చేస్తున్నారనే అనుమానంపై బార్డెజ్ తాలూకా కొల్వాలె గ్రామంలో చాలామంది అరెస్టుచెయ్యబడినట్లు ఇక్కడ గోవన్ జాతీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఒక దేవాలయం పూజారిని కూడా అరెస్టు చేసినారట.

రేడియో

(అక్టోబర్ 30, ఆదివారం)

విజయవాడ: 367.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వరి; 7-30 మద్రాసు ఎ వరి; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు వరి; 1-30 మద్రాసు ఎ వరి; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు—పిలుపుపాట, తపాలసంచి, సోమరులు: నాటిక; బాలబృందం కబుర్లు, పిల్లల వార్తాబృందం, సెలవు; సాయంత్రం: 5-30 బి. హెచ్. అద్వానూంబ (వీ); 6-0 గీతావళి: ఎ. శ్రీనివాసన్; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—బుర్రకథ; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—బుర్రకథ (రెండవభాగం); 7-30 (స్థా. రి); 8-0 కర్లపాలెం చంద్రమౌళి (గా); 8-30 బి. హెచ్. అద్వానూంబ (వీ); 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: ఎ. శ్రీనివాసన్; 9-30 రసమయి—కాళిదాస నాయికల సమావేశము (మద్రాసునుండి రిలే); 9-45 (రి); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 (రి); 8-15 టి. ఎన్. వీరరాఘవన్, టి. ఎస్. వేదాంతం; మధ్యాహ్నం: 1-0 ఎ. ఐ. ఆర్ వాద్యగోష్ఠి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-10 (రి); 3-0 వోలేటి వెంకటేశ్వర్లు (గా), చిత్తూర్ గోపాలకృష్ణన్ (వ), వి. నాగరాజన్ (మృ); 4-30 (రి); సాయంత్రం: 5-30 రాజలక్ష్మి సంతానం: ముత్తయభాగవతర్ కృతులు; 6-25 శ్యామలా స్వామి (పి); 7-30 (రి); 7-45 ఎస్. ఎస్. పరమశివంపిళ్లై (తిరుచ్చినుండి రిలే); 9-0 ఎస్. కృష్ణమూర్తి (గా); 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); 8-30 వికటనితంబ: నాటిక (సంస్కృతము) — పాల్గొనువారు: ఎస్. ఎస్. జానకి, ఎస్. తులసి; మధ్యాహ్నం: 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసులు (వే); 2-15 ఆటవిడుపు—నిర్వహణ: న్యాపతి రాఘవరావు; 4-0 (స్థా. రి); సాయంత్రం: 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 8-30 సి. లక్ష్మీనారాయణన్

(మిగతా 2 వ కాలంలో)

(7 వ కాలం తరువాయి)

(వ): 9-0 (ఆం. వా); 9-30 రసమయి—'ఆదర్శనాయిక' ప్రసంగం: దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి: 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 సంగీతపాఠం: 7-30 ఆర్. జానకీదేవి: గీతావళి; 7-45 (రి); 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎస్. ఎస్. బాలముకుంద్; బయాల్ విలాస్ (టీన్ తాళ్); 8-45 రామ్‌ప్రసాద్: గీత్, భజన్; 8-55 ప్రగతి నివేదిక (హిం. ఉ); 9-0 పిల్లల కార్యక్రమం; 9-45 బాలవినోదం—దిలీపుడు: నాటిక—రచన: కళాతపస్వి; లేదీ: పాటకథ—రచన: ప్రయాగ నరసింహశాస్త్రి; ప్రశ్నావళి, తపాలపెట్టె, బాలగోష్ఠి; మధ్యాహ్నం: 12-30 (స్థా. రి); 1-0 ఎస్. ఎస్. బాలముకుంద్; ఖయాల్, ధృత్; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 ఎస్. ఎస్. బాలముకుంద్; 5-45 రామ్‌ప్రసాద్: గీత్; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ — గీతావళి: ఆర్. జానకీదేవి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ — కాటమరాజు కథ: బుర్రకథ—వి. ఎమ్. ఆచార్య, బృందం; 8-0 నాగార్జునకొండలోని చారిత్రకావశేషాలు — ప్రసంగం: పి. శ్రీనివాసాచార్; 8-15 నోరి నాగభూషణం (వ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 రసమయి—కాళిదాసుని కావ్యనాయికల ఆహోనసమావేశం—రచన: దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి; 8-45 నోరి నాగభూషణం (వ); 10-30 ప్రసార సమాప్తి.

ఆంధ్రా హైవేసు డిపార్టుమెంటు చిట్టెండరు నోటీసు

ది 19-11-1955 తేదీ 4 గంటలవరకూ ...2 ఫారములో ఈ దిగువ సుదహరించిన మెటీరియల్సు సప్లయి చేయుటకు కాకినాడ హైవేసు సూపరింటెండింగు ఇంజనీయరు వారిచే సీలుచేసిన టెండర్లు తీసుకొనబడును. టెండరు డాక్యుమెంట్లు ఖరీదు అలమూరు హైవేసు డివిజనలు ఇంజనీయరుగారిపేర III ఆదర్ రెమిటెన్సెస్ క్రింద రూ. 10-2-6 చెల్లించిన చలానాను దాఖలు పరచినవారికి ఆఫీసు పనిచేయు రోజులలో అమ్మబడును.

(1) 3/4" బి.ఎస్.ఎస్. సైజు గ్రానైటు చిప్సు 100 యూనిట్లు

(2) 1½" బి.ఎస్.ఎస్. సైజు గ్రానైటు మెటలు 1,500 యూనిట్లు

ధరావత్తు సొమ్ము రూ. 2120/- చలానా రూపములో నుండవలెను.

మెటీరియల్సు స్టాకుచేయు స్థలము గౌతమి బ్రిడ్జిసైటు (అలమూరు).

గౌతమీ వ్లడ్ బాంకు 12/1 ఫర్లాంగులోని హై మార్జినులో.

సూపరింటెండింగు ఇంజనీరు, (హైవేసు) ప్రథమ సర్కిలు, కాకినాడ.

శాలిసిల్
జ్వరము, పడిశము, తలనొప్పి, పంటి నొప్పి, శరీర నొప్పులు తదితర బాధలను వెంటనే కుదుర్చును.

ఒక శాలిసిల్ ప్యాకెట్టు ఎప్పుడూ దగ్గర వుంచుకొనండి
MANUFACTURERS
S.B.GARETT & CO
BOMBAY-1

డీసెల్ &
ఎలెక్ట్రిక్ వెల్డింగ్ సెట్లు
300 అండ్ 400
ఆంపియర్స్ కెపాసిటి
స్టాకువద్ద అమ్మకము
UNITED INDIA
ENGINEERING CO.,
76, Old Custom House Road,
Fort. Bombay-1.
జాబులు ఇంగ్లీషులో వ్రాయండి

మంచి వస్త్రాలు ధరించువారు తళతళలాడే షూలనే తొడుగుతారు.



కివీ
బూట్ పాలిష్

శాండో బీడీలు
మార్కెట్టులో శ్రేష్ఠమైనవి
23, అండర్సన్ వీధి,
మదరాసు-1

ALARM TIME PIECE
GUARANTEE 3 YEARS
GERMAN MADE

PRICE RS.12/- SUPERIOR RS.14/-
SISTA WATCH CO

1000 డిజైన్లు
తాజా సరుకు నవీనమైన
క్రేప్ ఎంబ్రాయిడరు కలిగిన
—చోలీస్—
ఉన్ని శాలువలు
బోసు వర్తకులకు మంచితరుణము
రాజేంద్రలాల్ బిసాయి
8, గోడౌన్ వీధి, మద్రాసు-1.
ఫోన్: 3174

AOX-7/55 TG

అది ఒక
మహత్
కార్యము



నూనెకోసం
వెతకటము

నూనెకోసం వెతకటం, ఎంతోకాలం పట్టడమేకాకుండా మిక్కిలి వ్యయప్రయాసలతోకూడిన పని అని మీకు తెలుసునా? వేలకొలది అడుగుల క్రింద భూగర్భంలో నూనె ఊటలు ఉంటాయి. అయినప్పటికి నూనె గవేషకులు భూమిని వైజ్ఞానిక అయస్కాంతపు పరీక్షలు చేయడానికి భూమట్టముయొక్క ఛాయాచిత్రాలను తయారుచేయడానికి వ్యోమయానం చేయవలసిందే. లోకపొరల భూకంప చిహ్నాలను తెలుసుకునేందుకు కృత్రిమ భూకంపాన్ని వారు కలిగించనైనా కలిగించవచ్చు. వీటివల్ల కలిగే ఫలితాంశాలను భూమి సంబంధపు భౌతిక రసాయన శాఖలలో పరిశోధించిన తరువాత పరీక్షాకూపాలు త్రవ్వబడతాయి. ఈ కూపాలు మూడుమైళ్లకు పైబడి లోతుగా ఉంటాయి.

అనేకసంవత్సరాలనుండి భారతదేశంలో నూనె వెతకటంలో, అస్సాం ఆయిల్ కంపెనీవారు అగ్రగణ్యులు. వీరు యీమధ్య ఉత్తర అస్సాంలో నాహర్‌కాటియాలో ఒక క్రొత్తనూనె ఊటను కనిపెట్టారు. ఈ గవేషణకు వీరు కోట్లకొలది రూపాయలను ఖర్చుచేశారు. దీని అభివృద్ధికోసం అతిరిక్తంగా వీరు ఖర్చుచేయవలసి ఉంటుంది కూడా.

అయినప్పటికి నూనె ఊటలను ఎక్కువగా కనిపెట్టడానికి యీ గవేషణ సాగుతూనేఉంది. భారతదేశపు కార్మికాభివృద్ధికి చూపుకందని యీ నూనె ఊటలు అత్యంత ముఖ్యమైనవి. హెలికాప్టర్లు, ఏరియో మాగ్నెటో-మీటర్లు మొదలగు నూతన కార్మిక పరికరాలు దీనికి ఉపయోగించ బడుతున్నాయి. విదేశీయ నూనెను కొనుటలో భారతదేశపు పరాధీనతను బాపుటకు వీరు ఏమాత్రం శక్తివంచన చేయటంలేదు.

అస్సాం ఆయిల్ కంపెనీ
అన్నిటిని చేస్తుంది
నూనె ఊటకొరకు గవేషణ. భూమిని త్రవ్వుట.
BOC
విదేశి బర్మా నూనెకంపెనీల శ్రేణిలో ఒకవ్యక్తి
మూలసరుకువుం. శుద్ధీకరణ



భారత పారిశ్రామిక ప్రదర్శనం

ఆసియా చరిత్రలోనే కని విని యెరుగనంతటి గొప్పగా యేర్పాటు

పారిశ్రామిక రంగంలో తాను మన విజయాలను సాధించగలననీ, తన ప్రథమ పంచవర్ష ప్రణాళికాకాలంలో దేశాభివృద్ధి కార్యకలాపాల రీత్యా ఇంకా అనేక విజయాలను సాధించాననీ 'భారత పారిశ్రామిక ప్రదర్శనం' ద్వారా ప్రపంచానికి ఇండియా కార్యరూపంలో నిరూపించడానికి సంకల్పించింది.

ఇప్పుడు ఇండియా జరుపుతున్నంతటి బ్రహ్మాండమైన పారిశ్రామిక ప్రదర్శనం మొత్తం ఆసియా ఖండంలోనే మున్నెన్నడూ జరపబడ లేదు.

ప్రస్తుత ప్రదర్శనంలో వివిధ రాజకీయ సిద్ధాంతాలను అనుసరిస్తున్న అనేక దేశాలు పాల్గొంటున్నవి. తమ రాజకీయ దృక్పథాలలో ఇంతటి వైవిధ్యం గల ఇన్ని దేశాలు ప్రపంచంలో ఒకచోట కలిసి ఇట్టి ప్రదర్శనంలో పాల్గొనడం బహుశా ఇదే ప్రథమమని చెప్పవచ్చు. ప్రపంచంలోని సమస్త దేశాలతోను స్నేహసద్భావపూర్వక సంబంధబాంధవ్యాలను నెరపుతూ అంతర్జాతీయ రంగంలో ఇండియా విశిష్టస్థానాన్ని ఆక్రమిస్తూ వుండడమే ఇది సాధ్యం కావడానికి ప్రధానంగా తోడ్పడింది.

ఈ భారత పారిశ్రామిక ప్రదర్శనంలో విభిన్న ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను అనుసరిస్తున్న 21 దేశాలు ప్రముఖంగా పాల్గొంటున్నవి. వీటిలో కొన్ని కేపిటలిస్టు, కమ్యూనిస్టు దేశాలవంటి పూర్తిగా పరస్పర విరుద్ధమైన ఆర్థిక, రాజకీయాది విధానాలను అనుసరిస్తున్న దేశాలు వున్నవి. ఈ రెండు తెగలకు చెందకుండా వ్యక్తిత్వంతో కూడిన సొంత వ్యవస్థలు గల దేశాలు మరికొన్ని వున్నవి. కాగా, ఈ ప్రదర్శనంలో తమ ప్రభుత్వాలు గాని, వాణిజ్య మండలులుగాని ప్రత్యక్షంగా పాల్గొనని దేశాలకు చెందిన కొందరు పారిశ్రామిక యజమానులు, వ్యాపార సంస్థలవారు తాము తయారు చేసిన వస్తుజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శనం పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు లాభం పొందడానికి, ఇతర దేశాలలో పారిశ్రామిక రంగంలో సాధించబడిన విజయాలను గురించి తెలుసుకోడానికి చక్కని అవకాశం కల్పించడమే కాక, విజ్ఞాన శాస్త్ర రహస్యాల వినియోగం ద్వారా మానవుని కుశలసాధనకై సమకూర్చబడిన అపూర్వ అపరూప వస్తువులను, మరలను ప్రదర్శించడంద్వారా సామాన్య మానవునకు మహాద్భుతం గొలిపి ప్రదర్శనం చూస్తున్నంతసేపు తానొక దేవలోకంలో వున్నానా అని అతనికి భ్రమకలిగేటట్టు చేయగలదుకూడా.

ద్వితీయ ప్రపంచ మహాయుద్ధానికి పూర్వం ఇండియాలో వుండివెళ్ళినవారెవరైనా ఇప్పుడీ ప్రదర్శనంలోని భారత వస్తు ప్రదర్శనశాలలో ప్రవేశించినట్టయితే, పారిశ్రామిక రంగంలో ఇండియా ఈమధ్య సాధించిన మహత్తర విజయాలను చూసి విస్మయాశ్చర్యాలను పొందక మానరు.



భారత పారిశ్రామిక ప్రదర్శనంలోని బర్మా-షెల్ పెవిలియన్ నమూనా

పది సంవత్సరాల క్రితం విదేశాలనుంచి టెక్స్టయిల్ వస్త్రాలను విశేషంగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా ఇప్పుడు ప్రపంచంలో టెక్స్టయిల్ వస్త్రాలనుఎగుమతి చేసే పెద్ద దేశాలలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నది.

ఇలాగే, ఇంకా అనేక నిత్య జీవితావసర వస్తువుల విషయంలో కూడా అది స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా, వాటిలో తన అవసరాలకు పోను మిగిలిన వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నది కూడా.

స్వాతంత్ర్యం సిద్ధించిన వెనుక గడిచిన ఈ ఎనిమిదేళ్ళలోను ఇండియా పారిశ్రామికంగా విపరీతంగా అభివృద్ధి చెందింది. తొలి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తులకు నిర్ణయించబడిన గరిష్ఠప్రమాణాలు ఆ ప్రణాళిక కాలంపూర్తికాకమునుపే చాలా వస్తువుల విషయంలో సాధించబడడమే కాకుండా, కొన్ని సందర్భాలలో ఆ ప్రమాణాలకు మించి కూడా ఉత్పత్తులు జరిగాయి.

ఇంతవరకు నిర్లక్ష్యం చేయబడినందున మూలపడిపోతున్న కుటీర పరిశ్రమలు, చేతిపరిశ్రమలు, చేనేత పరిశ్రమ ఇప్పుడు వాటిపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న ప్రత్యేకశ్రద్ధ ఫలితంగా విశేషంగా అభివృద్ధిచెందాయి. భారత వస్తుప్రదర్శనశాలలో ఈ పరిశ్రమలలో ఉత్పత్తి చేయబడిన కన్నులపండుగకొలిపే రకరకాల వస్తువులు ఎక్కువగా కానరావడమే ఇందుకుతార్కాణం. వీటిలో అనేక వస్తువులపై విదేశీయ మార్కెట్టులలో మోజు నానాటికి పెరిగిపోతున్నది. ఇందువల్లనే విదేశాల దిగుమతి వ్యాపారస్థులు తమ దేశాలలో ఈ వస్తువులకు గిరాకీ మరింత పెరిగేటట్టు చేయడానికి వాటిలో తమవారికి నచ్చే ఆకర్షవంతమైన మార్పులను సూచించే నిమిత్తం తమ ప్రతినిధులను ఇండియాకు పంపుతున్నారు.

భారతదేశంలో చేతి పరిశ్రమలలో తయారైన వస్తువులకు అత్యంత ప్రాచీనకాలంనుంచి కూడా విదేశాలలో మంచి గిరాకీ వుండేది. అయితే, ఇటీవల 30, 40 ఏళ్ళుగా తగిన ప్రోత్సాహం లభించనందుననేమి, చౌకరకపు వస్తువులతో పోటీ చేయలేకపోయినందుననేమి ఈ పరిశ్రమలు క్రమంగా మూలపడనారంభించాయి. కాని, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం రూపంలో, సబ్సిడీల రూపంలో వీటికి బాగా ప్రోత్సాహమివ్వడం మొదలుపెట్టడంతో ఇవి తిరిగి అభివృద్ధి నందుతున్నవి.

ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తిచేసిన వస్తువులు

ప్రయివేటు పారిశ్రామిక సంస్థలలో ఉత్పత్తి చెయ్యబడిన ప్రామాణికమైన వస్తువులేకాక ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యాన-ముఖ్యంగా ఉత్పత్తిశాఖ ఆధ్వర్యాన నడుపబడుతున్న సంస్థలు తయారుచేసిన వస్తువులు కూడా ప్రదర్శించబడినవి.

(మిగతా 2 వ పేజీలో)





భారత పరిశ్రమల సర్వతోముఖాభివృద్ధి

స్వాతంత్ర్య సిద్ధి అనంతరం పారిశ్రామికోత్పత్తిలో క్రమేణా పెరుగుదల కానవచ్చింది. 1947 వ సంవత్సరంలో 97.2 పాయింట్లు వున్న పారిశ్రామికోత్పత్తుల సూచి క్రమేణా 1954 వ సంవత్సరానికి 146.5 పాయింట్లకు పెరిగింది. ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధి కనిపిస్తోంది. వర్తమాన సంవత్సరం మొదటి పాదంలో పారిశ్రామికోత్పత్తుల సూచి 157.9 పాయింట్లు వుంది. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో స్థైర్యత చేకూరింది. అనేక నిత్యావసరం వస్తువుల విషయంలో అప్పుడే దేశం స్వయంపోషకత్వాన్ని సాధించనున్నది. భారీ యంత్రాల విషయంలో స్వయం సమృద్ధతను సాధించడానికి కృషిసాగుతోంది.

పారిశ్రామికోత్పత్తి పెరిగిన దనడానికి మరొక సూచన ఆయా వస్తువుల ధరలు తగ్గడమే. 1954 వ సంవత్సరారంభంలో ధరవరల సూచిక 399.6 పాయింట్లు వుండగా, ఆ సంవత్సరాంతానికి ఆ సూచిక 367.8 పాయింట్లకు తగ్గింది. అప్పటినుంచీ అది తగ్గుతూనే వచ్చింది. 1955 ఆగస్టు మాసాంతానికి ఈ సూచిక 358.6 పాయింట్లు వుంది.

1951 వ సంవత్సరపు పరిశ్రమల (అభివృద్ధి క్రమబద్ధం) చట్టంవల్ల ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాల ఫలితంగా, దేశం మొత్తం మీద పారిశ్రామికాభివృద్ధి ఒక క్రమంలో సాగింది. భారీపరిశ్రమలనూ, చిన్న పరిశ్రమలనూ సమస్థాయిలో అభివృద్ధి చేయడానికీ, ఇంతవరకూ నిర్లక్ష్యం చేయబడిన పరిశ్రమలను పెంపొందించడానికీ ప్రభుత్వం యీ చట్టంవల్ల తనకు లభించిన అధికారాలను వినియోగించింది. ఇంతేకాకుండా, వృద్ధిలోకి రాగల పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడం, దేశంలో పరిశ్రమల క్రమాభివృద్ధికి తోడ్పడేనిమిత్తం జాతీయ పారిశ్రామికాభివృద్ధి సంస్థను నెలకొల్పడం—పారిశ్రామికాభివృద్ధిపట్ల భారతప్రభుత్వం ప్రదర్శిస్తున్న శ్రద్ధాసక్తులకు ఇవి కొన్ని తార్కాణాలు.

ఇంజినీరింగు పరిశ్రమల అభివృద్ధి

ఇటీవలి సంవత్సరాలలో ఇంజినీరింగు పరిశ్రమలలో కూడా గణనీయమైన అభ్యుదయం కానవచ్చింది. ఈ పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యమంతా పూర్తిగా వినియోగించబడుతోంది. స్వాతంత్ర్య సిద్ధికి కొంచెం ముందుగా ప్రారంభించబడిన డీజెలు ఇంజెనుల పరిశ్రమ ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచింది.

సైకిళ్ళు, కుట్టుమిషనుల విషయంలో త్వరలోనే ప్రథమ పంచవర్షప్రణాళిక లక్ష్యాలు సాధించబడనున్నాయి. ఇప్పటికే, జనపనార పరిశ్రమలకు అవసరమైన యంత్రాల ఉత్పత్తి కూడా పెరిగింది.

టారిఫ్ కమిషన్ జరిపిన దర్యాప్తు అనంతరం మోటారుకార్ల పరిశ్రమకు కూడా [illegible] చేకూరింది. దేశంలో మోటారు [illegible] ఉత్పత్తి, వాటికి గిరాకీ కూడా ఇటీవల [illegible]. పైగా, మోటారు [illegible] అవసరమయ్యే [illegible] పరికరాలు కూడా దేశంలోనే ఉత్పత్తి [illegible]. మోటారు [illegible] సైకిళ్ళ ఉత్పత్తి కూడా ప్రారంభమయింది.

సిమెంటు, పంచదార పరిశ్రమలలో ఉపయోగించబడే యంత్రాల తయారీకూడా దేశంలో ప్రారంభమయింది.

సీసం, రేడియో రిసీవర్లూ, విద్యుత్తుం [illegible], విద్యుత్మోటార్లూ, కేలికో మగ్గాలూ, విద్యుద్దీపాలూ. యీ పరిశ్రమలలో కూడా ఉత్పత్తి చాలా సంతృప్తికరంగా వుంది.

ఇనుము, ఉక్కు

విరుడు ఉక్కు ఉత్పత్తుల మొత్తం 12 లక్షల 30 వేల టన్నులు ప్రభుత్వ రంగంలో మూడు ఉక్కు కర్మాగారాలను నెలకొల్పడం ద్వారానూ ఉక్కు ఉత్పత్తి వృద్ధిచేయబడుతోంది. ఇతర ఖనిజ పరిశ్రమలు కూడా అభివృద్ధిని సాధించాయి. అంటిమొనీ, అల్యూమినియముల ఉత్పత్తి కూడా హెచ్చింది. దేశంలో సీసం శుద్ధికర్మాగారాల సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి.

సాలీనా ఒక లక్ష టన్నులకు పైగా ఫెర్రో మాంగనీసును ఉత్పత్తి చేయడానికి అనేక పథకాలు మంజూరు చేయబడ్డాయి.

స్వాతంత్ర్యసిద్ధి అనంతరం సిమెంటు పరిశ్రమలో కూడా ఉత్పత్తి మూడింతలకు పెరిగింది. ఎన్నడూ లేనంతగా 1954లో 44 లక్షల టన్నుల సిమెంటు ఉత్పత్తయింది. అయితే, అనేక పథకాలు కొత్తగా మంజూరు చేయబడడం మూలకంగా 1956 వ సంవత్సరాంతానికి 66 లక్షల టన్నుల సిమెంటు ఉత్పత్తి కాగలదని ఆశింపబడుతోంది. ద్వితీయ ప్రణాళిక క్రింద సిమెంటు ఫ్యాక్టరీల ఉత్పత్తిశక్తిని సాలీనా 120 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యం నిర్ణయించబడింది.

జవుళి పరిశ్రమ

జవుళి పరిశ్రమ కూడా సంతృప్తికరమైన అభివృద్ధిని సాధించింది. మిల్లులలో నూలుబట్టల ఉత్పత్తి అప్పుడే లక్ష్యాన్ని మించింది. పైగా, వీటి ఎగుమతులూ, దేశంలో వాడకం కూడా పెరిగింది. దేశావసరాలకు తగినట్లుగా జనపనార పరిశ్రమ కూడా అభివృద్ధిచెందింది.

రసాయనిక పరిశ్రమలలో చాలాభాగం సంతృప్తికరమైన అభివృద్ధి సాధించాయి. మొదటిసారిగా దేశంలో మూల రసాయనికాలు తయారుచేయబడుతున్నాయి. సోడా ఉప్పు పరిశ్రమ ఉత్పత్తిశక్తి హెచ్చింపబడుతోంది. పరీక్షార్థం న్యూస్ ప్రింటు ఉత్పత్తి అప్పుడే ప్రారంభమయింది. ప్లాస్టిక్కుల పరిశ్రమలలో కూడా గణనీయమైన అభివృద్ధి వచ్చింది. కాస్టిక్ సోడా, అగ్గిపెట్టెలు, గాజు పరికరాలూ, సిగరెట్లూ, టైరులూ, ట్యూబులూ, సైకిళ్లకు కావలసిన రబ్బరు పరికరాలూ, సోడియం పరిశ్రమలలో కూడా ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది.

అయితే, సూపర్ ఫాస్ఫేటూ, అమ్మోనియం సల్ఫేటూ, మైక్రోస్కోప్లూ, స్టిచింగ్ [illegible], రిబ్బన్లు, రంగులు, ప్లాస్టిక్, పెట్రోలియంలలో ఉపయోగించబడే గాజు పరికరాలూ—వీటి ఉత్పత్తి కొంత [illegible] తగ్గింది. ఉత్పత్తి తగ్గినందుకు గిరాకీ [illegible] [illegible] వుంటుంది.





సంగ్రహ ప్రకటనలు

కావలెను

లైఫ్ ఇన్స్యూరెన్సు ఏజంట్లలో తమ పురోభివృద్ధి అవకాశాలు వృద్ధిపరచుకొన దలచిన వారు మాకు వ్రాయండి. ప్రీమియర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్., కాకినాడ.

వేలం అమ్మకము

మా వేలం అమ్మకంలో గృహోపయోగ సామానులు, కుర్చీలు, సోఫా సెట్టులు, టైపు రైటర్లు, బీరువాలు, పంకాలు, కుట్టుమిషన్లు, రేడియోలు, సైకిళ్లు, ఇనుప బీరువాలు, రిక్షాలు, పందిరి మంచములు వగైరా వేలం వేయబడును. వేలం టైము ఆదివారము 10-30 గంటలకు మొదలు. హేన్సన్ అండ్ కో., (ఓడియన్ సినిమా వద్ద) మద్రాసు-2.

టెండరు నోటీసు

తూర్పు గోదావరిజిల్లా, అమలాపురం తాలూకా, కాట్రేనికోన గ్రామ పంచాయతీకి యీ దిగువ సంతకము చేసినవారిచే 5-12-55 సం॥ తేదీ మధ్యాహ్నము 3 గంటలవరకు యీ పంచాయతీ ఆఫీసులో లైటింగు సామానులు మాత్రమే సప్లయి చేయుటకు సీలువేయబడిన టెండర్లు తీసుకొనబడును. టెండర్లు అదే రోజున మధ్యాహ్నము 4 గంటలకు తెరువబడును. షరతులు, యితర విషయములు పంచాయతీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

వివరము:—(1) సాధారణ వీధి లైటింగు సామానులకు ధరావత్తు రూ. 5-0-0 లు.

ప్రెసిడెంటు,
పంచాయతీ బోర్డు, కాట్రేనికోన.

గుంటూరుజిల్లా, బాపట్ల తాలూకా, మూల... పంచాయతీకి వీధులలో వేయుటకు 12 పెద్ద పెట్రమాక్సు లైట్లు, 200 కేండిల్ పవరు గలిగినవి సప్లయి చేయుటకు సీలువేయబడిన టెండర్లు 15-11-55 ... సాయంత్రము 5 గంటలలోగా చేరునట్లుగ, సదరు లైట్లు మూలపాలెం పంచాయతీ ఆఫీసుకు చేర్చులాగునున్నూ, సప్లయి చేయదలచుకొన్న ప్రతి టెండరుదారు రూ. 100/-లు డిపాజిట్టుతోసహా మూలపాలెం పంచాయతీ ఉపాధ్యక్షునకు పంపవలయును. టెండరు డిపాజిట్టులేని టెండర్లున్నూ, కాలపరిమితి మించివచ్చిన టెండర్లున్నూ, అంగీకరించబడవు. టెండరు వివరములు మూలపాలెం పంచాయతీ ఆఫీసులో పొందవచ్చును. టెండర్లు 16-11-55 వ తేదీన ఉదయం 11 ... పంచాయతీ ఆఫీసులో ఉపాధ్యక్షు... పవబడును.

దక్కుమళ్ళపాటి ప్రాలు,
వైస్ ప్రెసిడెంటు.
మూలపాలెం పంచాయతీ, మూలపాలెం,
బాపట్ల తాలూకా, 25-10-55.

...ఏవ పనులు చేయుటకు సీల్డు ఈ దిగువ సంతకము చేసినవారిచే ...శ్రీరామ గ్రామములో 5-11-55 వ ...సాయంత్రము 4 గంటలవరకు తీసుకొన...

వివరములు

రఘునాయక అండ్ ఆంజనేయస్వామివార్ల దేవాలయముల మరమ్మత్తు రు. 3,200/-

లింగోద్భవరము మరమ్మతులు అండ్ శ్రీ రఘునాయకస్వామివారి దేవాలయపు ఉత్తర భాగములు మరమ్మతులు. రు. 1,500/-

రఘునాయక స్వామివారి దేవ... ప్రహరీగోడల మరమ్మతులు. రు. 1,500/-

నూటికి 6% చొప్పున ఎర్నెస్టు డిపాజిట్టు ...లించవలెను టెండర్లు పుచ్చుకొనబడవు. ప్లాను ఎస్టిమేట్లు మిగతా వివరములు ఈ దిగువ సంతకము చేసినవారివద్ద తెలిసికొనేది.

... శేషావతారము, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
శ్రీ రఘునాయక అండ్ ఆంజనేయస్వామి దేవస్థానము, కపిలేశ్వరపురం, వరము తాలూకా, కృష్ణాజిల్లా.

క్రీడాలోకం

చెన్నపురిలో బాబ్ మాథియాస్

ఒలింపిక్ డికాథ్లన్ ఛాంపియన్

మద్రాసు, అక్టోబర్ 28—రెండు ప్రపంచ ఒలింపిక్ క్రీడోత్సవాలలో డికాథ్లన్ (10 వ్యాయామ క్రీడలు)లో ప్రథముడుగా విజయమొందిన బాబ్ మాథియాస్ (అమెరికా) కొలంబో నుంచి నేడిక్కడకు వచ్చాడు.

మూడు రోజులపాటు ఆయన నగరంలో ప్రజాప్రదర్శనం చెయ్యనున్నారు.

చెన్నపురిలో ఆయన కార్యక్రమ మిది:

అక్టోబర్ 28-సాయంకాలం 5-30 గంటలకు వై. ఎం. సి. ఏ. కాలేజీలో విద్యార్థుల, వ్యాయామశిక్షకుల సభలో ప్రసంగిస్తారు.

అక్టోబర్ 29—మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలవరకు పుదుపేట మైదానంలో డికాథ్లన్‌లో ప్రజాప్రదర్శనం చేస్తారు.

అక్టోబర్ 30—మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం ఆరు గంటలవరకు తిరిగి పుదుపేట మైదానంలో డికాథ్లన్‌లో ప్రజాప్రదర్శనం చేస్తారు.

అక్టోబరు 31-బొంబాయికి బయలుదేరి వెడతారు.

పాకిస్తాన్‌కు ప్రమాదస్థితి

న్యూజిలెండ్‌తో జరుపుతున్న రెండవ టెస్టులో

లాహోర్, అక్టోబర్ 27—న్యూజిలెండ్, పాకిస్తాన్‌లకు రెండు రోజులుగా జరుగుతున్న రెండవ టెస్ట్ క్రికెట్ పోటీలో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పోగొట్టుకొని 87 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు న్యూజిలెండ్ టీము 348 పరుగులకు మొదటి ఇన్నింగ్సు పూర్తిచేసింది.

స్కోరు వివరము లివి:

న్యూజిలెండ్: మొదటి ఇన్నింగ్సు—348 (మెక్‌గ్రెగర్—111, హార్పర్డ్—93, మెక్‌గిబ్బన్—61, ఖాన్‌మహమ్మద్—78 పరుగులకు నాలుగు వికెట్లు).

పాకిస్తాన్: మొదటి ఇన్నింగ్సు—ఐదు వికెట్లకు 87 పరుగులు (వకర్ హుస్సేన్—35 నాట్ అవుట్, ఖాన్ మహమ్మద్—0 నాట్ అవుట్; మిక్ మొయిర్ ఆరు పరుగులకు మూడు వికెట్లు.)

సి. కె. నాయుడు షష్ఠిపూర్తి

విజయనగరం మహారాజకుమార్ విజ్ఞప్తి

బనారస్, అక్టోబర్ 27—గొప్ప క్రికెటీర్ శ్రీ సి. కె. నాయుడు గౌరవార్థం అక్టోబర్ 31 వ తేదీన "సి. కె. డే" దేశమంతటా జరుపవలసిందని అందరు ఆటగాళ్ళకు ఇండియా క్రికెట్ కంట్రోల్‌బోర్డు అధ్యక్షుడు విజయనగరం మహారాజకుమార్ నేడు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన క్రింది ప్రకటన చేశారు:

"సి. కె. ఆయన కలిదండ్రులకు, బంధువులకు కళారికనకయ్య. కాని దేశ విదేశాలలోని మిత్రులకు, అభిమానులకు ఆయన క్రికెట్ కింగ్. 1955 అక్టోబర్ 31 వ తేదీ సోమవారంనాడు ఆయన తన జీవితపు ఇన్నింగ్సులో 60 పూర్తిచేసి 'ఔట్'కారు."

న్యూయార్క్, అక్టోబర్ 28—భారతీయ నర్తకుడు శ్రీ ప్రియగోపాల్ గత మంగళవారంనాడు న్యూయార్క్‌లో టెలివిజన్‌లో నృత్యప్రదర్శన చేశారు.

బి. ఐ. యస్. యస్. కంపెనీ, లిమిటెడ్



S. S. "RAJULA" (యస్. యస్. "రజూలా")

మద్రాసు — నాగపటణం — పెనాంగ్ — సింగపూరు

పై నౌక మార్పులకులోబడి ప్రయాణపు వివరములు:

మద్రాసు నుండి	నాగపట్టణం నుండి
20 నవంబర్ 1955	21 నవంబర్ 1955
15 డిసెంబరు 1955	16 డిసెంబరు 1955
9 జనవరి 1956	10 జనవరి 1956

బంకులతోను, బెర్తులు లేకుండగను, భోజనముతో గాని, "భోజనము" లేకుండ గాని కావలసినన్ని టిక్కెట్లు దొరకును. సరాసరి కంపెనీ ఏజంట్లవద్ద రిజర్వేషనులు చేసుకొనవచ్చును.

రజూలాలో యిటీవలనే పునర్నిర్మాణపు మార్పులుజరిగినవి బెర్తులు లేకుండ బంకులలోకి ప్రయాణీకులు అదనంగా లైటు, ఫాను, ఎయిర్ బ్లోయర్స్, షవర్స్, వాటర్ కూలర్స్ సౌకర్యాలు పొందగలరు. విశాలమైన భోజనశాల. శాకాహారం కోరేవారికి ప్రత్యేక స్థల సదుపాయం. అందరు ప్రయాణీకులకు తమిళ, హిందీ చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చెయ్యబడినవి.

పినాంగ్, పోర్టుస్వెట్టన్‌హామ్, సింగపూర్ లకు సరాసరియున్ను, సింగపూర్ వద్ద ట్రాన్‌షిప్ మెంటుతో హాంగ్ కాంగ్‌కున్ను సరకులు తీసుకొనబడును.

ప్రయాణం గురించి, సరుకుల బుక్కింగ్ గురించి మిగిలిన వివరాలను దిగువ అడ్రెసులకు వ్రాయండి.

బిన్నీ అండ్ కో (మద్రాసు) లి॥ 7, ఆర్మీనియన్ వీధి, మద్రాసు-1. | మధుర కంపెనీ, లిమిటెడ్ ఫస్టులైన్ బీచ్ రోడ్డు, నాగపట్టణం.

పాక్-అఫ్ఘన్ వివాదం కాబూల్, మాస్కోల మైత్రికి దారితీస్తుందని ఆందోళన

—పాశ్చాత్యరాజ్యాల భయం

కరాచీ, అక్టోబర్ 27—పాక్-అఫ్ఘన్ సరిహద్దుకు ఆవలవైపున అఫ్ఘన్ సైనికుల, కొండజాతుల కదలిక ఇంకా సాగుతూనే వున్నదని పాకిస్తానీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

పాకిస్తాన్‌ను "కలవర పరచగలంతటి" పెద్దఎత్తున కదలిక లేదని, అయినప్పటికీ పాకిస్తాన్ రక్షణ బందోబస్తులను దృఢతరం చేసుకొని, అతిజాగ్రత్తగా పహరాను నిర్వహిస్తున్నదని కూడా ఈ వర్గాలవారు చెబుతున్నారు.

గతవారం అఫ్ఘన్ సేనల, కొండజాతుల కదలిక ప్రారంభమైంది.

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌ల ప్రస్తుత సంబంధ బాంధవ్యాలను గురించి "స్నేహపూర్వకంగా వున్న రాజ్యాలకు" పాకిస్తాన్ ఎప్పటికప్పుడు పూర్తిగా సమాచారాన్ని తెలియ జేస్తున్నదని కూడా వీరు వెల్లడించారు.

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లమధ్య ఇప్పుడు ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం పాశ్చాత్య రాజ్యాలను కలవర పరుస్తున్నదని రాజకీయ వ్యాఖ్యాతలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో అన్నారు. ఈ వివాదం అఫ్ఘనిస్తాన్‌ను దాని సరిహద్దులోవున్న రష్యాకు సన్నిహితం చేసే ప్రమాదం కలదని, పాకిస్తాన్ వల్ల వర్తక, వాణిజ్యాలలో ఏ సహాయమైతే ఇంతవరకు జరుగుతూవున్నదో అది నిరాకరించబడిననాడు, అఫ్ఘనిస్తాన్ రష్యావైపు మొగ్గడం సహజమని కూడా వీరు భయపడుతున్నారు.

రష్యా ప్రధాని బుల్గానిన్ అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించ నున్నందున పాశ్చాత్య రాజ్యాల అధిజ్ఞులు చాలా శ్రద్ధగా ఈ విషయమై పరిశీలిస్తున్నారు.

పాకిస్తాన్ గవర్నర్-జనరల్ ఇస్కందర్ మీర్జా నేటి రాత్రి బ్రాడ్‌కాస్ట్ ప్రసంగంలో విద్రోహకర శక్తులనుంచి దేశాన్ని కాపాడ్డానికి అప్రమత్తులమై వ్యవహరించవలసిందిగా ప్రజలను హెచ్చరించాడు.

తన ప్రభుత్వం చాలా ఓర్మితో వ్యవహరిస్తున్నదని, అది ఓర్మిని పూర్తిగా కోలుపోయే పరిస్థితి కల్పించడం మంచిదికాదని కూడా ఆయన హెచ్చరించాడు.

దేశద్రోహులను, విధ్వంసకులను, విచ్ఛిన్నకర శక్తులను ఎంతమాత్రం సహించజాలమని, అట్టి వారిని ధైర్యంగా బయటపెట్టి దేశానికి వారెలాంటి అపచారం చేయలేని స్థితిలో పెట్టవలసిందిగా ప్రజలకు వినతి చేశాడు.

ఈజిప్ట్-సౌదీ అరేబియాల పరస్పర రక్షణ ఒడంబడిక

కయిరోలో సంతకాలు జరిగినట్లు ప్రకటన

కయిరో, అక్టోబర్ 27—ఈజిప్టు, సౌదీ అరేబియాలు నేడు పరస్పర రక్షణ ఒడంబడికపై సంతకాలు చేశాయని నేడు యిక్కడ అధికార పూర్వకంగా ప్రకటించబడింది.

ఈ ఒడంబడికపై సౌదీఅరేబియా ప్రధాని, యువరాజు అయిన అమీర్ ఫైజల్, ఈజిప్టు ప్రధాని కర్నల్ నాజర్ సంతకాలుచేశారు.

అరబ్ రాజ్యాలు చేసుకొంటున్న పరస్పర రక్షణ ఒడంబడికలలో యిది రెండవది.

ఈజిప్టు, సిరియాల మధ్య క్రిందటివారంలో జరిగినటి సైనిక ఒడంబడికవలెనే పరస్పర రక్షణకు ఉభయదేశాలు ఏకం కావడానికి, ఒక రాజ్యంపై దురాక్రమణజరిగితే రెండు రాజ్యాలపైనకూడా దాడి జరిగినట్లే భావించి చర్య తీసుకొనడానికి ఈ ఒడంబడిక ఉద్దేశించబడింది.

ఒడంబడికపై సంతకాలకు పిమ్మట కర్నల్ నాజర్ పత్రికా ప్రతినిధులతో ఇలా అన్నాడు:

"విదేశాల ఆధిపత్యం నుంచి, సంరక్షణ నుంచి విమోచనం, స్వాతంత్ర్యం పొందడానికి అరబ్ రాజ్యాలు కొనసాగిస్తున్న కృషిదృష్ట్యా ఈ ఒడంబడిక చాలా ముఖ్యమైనది."

"ఈ ఒడంబడిక మాటఎలా వున్నప్పటికీ ఈజిప్టు, సౌదీ అరేబియాల మైత్రి యింతకు ముందే దృఢతరమై వున్నది" అని అమీర్ ఫైజల్ అన్నాడు.

సిరియా కూడా లెబనాన్‌తోను, సౌదీ అరేబియాతోను యిట్టి ఒడంబడికనే చేసుకొనవచ్చు ననుకొంటున్నారు."

బ్రిటన్ వ్యాఖ్య

ఈజిప్టు,సౌదీ అరేబియాల మధ్య కొత్తగా జరిగిన సైనిక ఒడంబడికను బ్రిటన్ హర్షింపజాలదని ఒక బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నేడు లండన్‌లో పేర్కొన్నాడు.

సిరియా, ఈజిప్టుల రక్షణ ఒడంబడికపై సంతకాలు జరిగినపుడు గత శనివారంనాడు యిదే విధంగా వ్యాఖ్యానిస్తూ యిది "బాగ్దాద్ ఒడంబడికకు వ్యతిరేకంగా జరిగినట్లు కనిపిస్తుంది" అని కూడా ఈ ప్రతినిధి అన్నాడు.

జెనీవాకు షారెట్ రాక

ఇజ్రాయల్ ప్రధాని మోషె షారెట్ మధ్యప్రాచ్యం పరిస్థితిపై అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రులతో చర్చలకై నేడు జెనీవాకు వచ్చారు.

తిరిగి ఇజ్రాయల్ యుద్ధానికి తప్పనిసరిగా దిగే పరిస్థితి ఏర్పడకుండా చూడవలసిన బాధ్యత నాగరిక ప్రపంచంపై వున్నదని కూడా ఆయన అన్నాడు.

మరొక సత్యాగ్రహికి పదేండ్ల శిక్ష

బెల్గాం, అక్టోబర్ 27—జూన్ 25 వ తేదీన గోవాలో సత్యాగ్రహం చేసిన అఖిల భారతీయదళం నాయకుడు, జనసంఘం సభ్యుడు అయిన శ్రీ ఏ. జగన్నాధరావుజోషికి పంజిమ్‌లోని మిలిటరీ ట్రిబ్యునల్ అక్టోబర్ 24 వ తేదీన 10 సంవత్సరాల కఠినశిక్ష, రోజుకు 25 ఎస్కూడోలువంతున రెండు సంవత్సరాల జరిమానా విధించినట్లు గోవా రేడియో ప్రకటించింది.

శిక్షానంతరం ఆయనను గోవానుంచి బహిష్కరించవలెనని కూడా ఉత్తరువు చేసిందట.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చించుటకు గాను నవంబర్ 7వ తేదీన పంజాబ్‌లోని అఖిల పక్ష సమావేశం జరుగుతుంది.

భార్యను హత్య చేసి, కుమార్తెను జలధిలో త్రోసిన హన్సరాజ్

"సబర్మతి" నౌక సంఘటనపై మరికొన్ని వివరాలు

బొంబాయి, అక్టోబర్ 27—అక్టోబర్ 18 వ తేదీన హాడ్స్ నుంచి బొంబాయి చేరుతున్న 'సబర్మతి' నౌకలో ప్రయాణం చేస్తున్న హైదరాబాద్ వర్తకుడు శ్రీ హన్సరాజ్ మెస్సి బూలాతాను తన భార్యను హత్య చేసిన సంగతి బైట పెట్టుతుందేమోనన్న భీతితో తన నాలుగేళ్ళ కుమార్తెను అరేబియా సముద్రంలోకి విసిరివేసినట్లు యెల్లోగేట్ పోలీసులు నేడిక్కడ అడిషనల్ చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుకు నివేదించారు.

ఆయనను మరికొంతకాలం రిమాండులో వుంచవలసిందనికోరుతూ పై ఆరోపణచేశారు.

శ్రీ హన్సరాజ్ హైదరాబాద్‌లోని మక్తాల్‌కు చెందినవాడట. ఆయన నాల్గవ పెండ్లికి రాయబారాలు జరిపినాడు కాని, అవి విఫలమైనవని, మూడవ భార్యను హత్య చేసిన సంగతి, ఆమెకు, తనకు కలిగిన కుమార్తె బైటపెట్టుతుందేమోనన్న భీతితో కుమార్తెను సముద్రంలోకి విసిరివేశాడనీ దర్యాప్తులో బైటపడినట్టు కూడా పోలీసులు వెల్లడించారు.

రిమాండు కాలాన్ని మేజిస్ట్రేటు పొడిగించాడు.

భ్రమ, విభ్రమ

న్యూఢిల్లీ, అక్టోబర్ 28-తెలియకుండానే అయినప్పటికీ దొంగల సరసన కూర్చునే సరికి దొంగకుకూడా తిప్పలు వచ్చిన సంఘటన ఒకటి నేడిక్కడ పార్క్ ఛాంబర్స్ హోటల్‌లో జరిగింది.

మిత్రరాజ్యసమితిలోని ఇండియా ప్రతినిధి వర్గానికి పార్లమెంటరీ సలహాదారు అయిన సర్దార్ దల్జిత్ సింగ్ ఈ హోటల్‌లో కాఫీ త్రాగుతూ మధ్యలో తలెత్తిచూసేసరికి తొమ్మిది తుపాకులు ఆయనపైకి గురి పెట్టబడి వున్నాయి.

ఇదేదో బందిపోటు కాబోలనుకొని, ఆయన వెంటనే చేతులెత్తి తనజేబులో వున్న పర్సును కూడా వారికి అప్పగించబోయాడు.

ఇంతలో ఆ తుపాకులు పుచ్చుకొన్నవారి దృష్టి సర్దార్ దల్జిత్ ప్రక్కనే కాఫీ త్రాగుతున్న నలుగురిపైకి మళ్ళింది.

ఇంతలో సాయుధులైన పోలీసులు కూడా వచ్చి, ఆ నలుగురిని కస్టడీలోకి తీసుకొన్నారు. వారు నగల దొంగలని అనుమానిస్తున్నారు.

తర్వాత పోలీసులు సర్దార్ దల్జిత్ వంక తిరిగారు. ఆయన ఎవరో తెలిసికొన్నతర్వాత తాము భ్రమకు లోనైనందుకు క్షమాపణ చెప్పారు.

మొదట తుపాకులు గురిపెట్టిన వ్యక్తులు మామూలు దుస్తులలో వున్నందు వల్ల తానిది బందిపోటుమూకని భావించానని సర్దార్ దల్జిత్ సింగ్ చెప్పారు. "అయితే తొమ్మిది తుపాకులు నాపై గురిపెట్టబడినప్పుడు మాత్రం నా పై ప్రాణాలు పైనపోయినాయి." అని కూడా ఆయన అన్నారు.

బురామీ ఒయాసిస్ ఆక్రమణ

అరబ్ లీగ్ ద్వారా చర్చకు సౌదీ అరేబియా యోచన

కయిరో, అక్టోబరు 27—మస్కాట్ సుల్తాన్, అబు ధాబీ సుల్తాన్‌ల బలాలు బురామీ ఒయాసిస్‌ను ఆక్రమించుకొనడం విషయమై చర్చించే నిమిత్తం అరబ్ లీగ్ రాజకీయ సంఘాన్ని అత్యవసరంగా సమావేశపరచడానికి సౌదీ అరేబియా యోచిస్తున్నదని ఇక్కడి అరబ్ లీగ్ వర్గాలవారు నేడు అన్నారు.

ఈ సమస్య వివాదకు సంఘర్షణకు దారితీసేటట్లు చెయ్యడానికి బ్రిటన్ యత్నిస్తున్నదని మిత్రరాజ్యసమితిలోని సౌదీ అరేబియన్ ప్రతినిధివర్గం బ్రిటన్‌పై నిందారోపణ చేసింది.

బురామీ ఒయాసిస్ ప్రతిపత్తిపై జెనీవాలో ఇటీవల జరిగిన సమాలోచనలలో అంతర్జాతీయ న్యాయసంఘం చేసిన తీర్పులను సౌదీ అరేబియా మన్నించనందువల్లనే మస్కాట్, అబు ధాబీల బలాలు దాని నాక్రమించుకొన్నవని బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథొనీ ఈడెన్ నిన్న కామన్సు సభలో పేర్కొన్నారు.

ఎకరానికి 7,950 పౌనుల వరి ధాన్యం

సేలం జిల్లా రైతుకు ప్రథమ బహుమతి

సేలం, అక్టోబర్ 25—సేలం జిల్లా రాసిపురం తాలూకా పుదుపట్టి గ్రామస్థుడు శ్రీ శివజ్ఞానం గారికి ప్రాంతీయ పంటల పోటీలో 1954-55 సంవత్సరానికి ప్రథమ బహుమతి 100 రూపాయలు, వంద రూపాయలు ఖరీదు చేయగల బంగారు పతకం. లభించింది. ఈయన ఎకరానికి 7,950 పౌనుల వరిధాన్యం పండించాడు.

జిల్లా బహుమతి 50 రూపాయలు, సర్టిఫికేట్ కూడా ఈయనకే ఇవ్వబడింది.

ఆదోని మార్కెట్

ఆదోని, అక్టోబర్ 28—వేరుసెనగపప్పు రెడీ 100-0-0 నూనె రు. 9-10-0 పిండి 150-0-0; కాయ పీనట్స్ రు. 4-0-0.

1955 అక్టోబర్ 29, శనివారం మన్మథనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి

త్రయోదశి ప॥ 2-55 గంటలవరకు
ఉత్తరాభాద్ర ప॥ 12-40 గం॥వరకు
వర్జ్యం: రా॥ 12-29 నుంచి 2-3 గం॥వరకు

బొంబాయి మార్కెట్

బొంబాయి, అక్టోబర్ 28—

వెండి 100 తులాలు	169-0-0
పాట్లా బంగారం	95 6-0
సవరు	60-14-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, అక్టోబర్ 28—

అమ్మకం పన్నుతో సహా	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	6	0
వెండి 100 తులాలు	166	15	6
సవరను	61	6	0

న్యూయార్క్ ప్రత్తి (డిసెంబర్)

న్యూయార్క్, అక్టోబర్ 27—

నేటి ఓపెనింగ్	— 33.24
నేటి క్లోజింగ్	— 33.21

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, అక్టోబర్ 28—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
సవరం చిల్లరధర	61		
పాట్లా బంగారం	96	.	0
మూసా బంగారం	93	8	0
వెండి వంద తులాలు	174	0	0
వెండి తులం 1-4	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	102	103-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఏ. రెడీ		207-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		175-0-0
సేలమ్ లోటస్ ట్విన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-3-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		25-4-0
ఎం. ఎస్ బ్రేండ్		25-3-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2కట్స్)	35-8-9	35-8-9
నైజాం (228పౌనులు)		36-0-0
సామర్లకోట (2 కట్స్)	35-8-9	35-8-9
ఉయ్యూరు (2 కట్స్)	35-6-9	35-8-9



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

30/10/55

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 43
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
30-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 100380

బాలల నాటక కళామందిరం

గౌహతి, అక్టోబర్ 28—బాలల నాటక కళా మందిరానికి నేడు అస్సాం ఆర్థిక మంత్రి శ్రీ మోతీరామ్ బోరా శంకుస్థాపన చేశారు. దీనిలో ఆరు బయట ప్రదర్శనాలు జరపడానికి అనువైన "ఓపెన్ ఎయిర్ స్టేజి", ఒక పఠనాలయం, ఒక గ్రంథాలయం, ఒక పార్కు కూడా వున్నాయి. వీటి నిర్మాణ వ్యయాన్ని, నిర్వహణ వ్యయాన్ని కూడా కాంగ్రెస్ భరిస్తుంది.

"వాయిదా లేకుండా విశాలాంధ్ర నిర్మాణం వెంటనే జరగాలి"

అలస్యంవల్ల అనేక అనర్థకాలు తప్పవని హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారి విస్పష్ట ప్రకటన



"ఆరు సంవత్సరాలు ఆగడం కంటె, యిప్పుడే విలీనం కావడం శ్రేయస్కరం"

తెలంగాణా భయాందోళనలవల్ల కలిగే చిక్కులు పరిష్కార సాధ్యమైనవే అని వివరణ

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ముఖ్య మంత్రుల సభలో తాము ఇదేవైఖరి అవలంబించినామని కూడా విశదీకరణ

హైదరాబాద్, అక్టోబర్ 28—హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు తాము సత్వరమే విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతున్నట్టు అసందిగ్ధంగా నేడిచ్చట ప్రకటించారు. ఫజల్ ఆలీ కమిషన్ సూచించిన విధంగా అయిదారు సంవత్సరాలు వేచివుండవలసిన అవసరం ఎంత మాత్రం లేదని, వెంటనే తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయడం మంచిదని కూడా ఆయన నొక్కి వక్కాణించారు.

ఈ మధ్యను ఢిల్లీలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సభలో గా నే వివయాలను స్పష్టం చేసివున్నామని కూడా హైదరాబాదు ముఖ్యమంత్రి అన్నారు. ఆయన నేడిచ్చట పత్రికావిలేకరులతో మాట్లాడుతూ విశాలాంధ్ర సమస్యపై తనకు గల అభిప్రాయాలను వివరించారు.

"మీ రీ వైఖరిని యింతకుముందే ఎందువల్ల స్పష్టం చేయలేదు" అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రీ రామకృష్ణ రావుగారు సమాధానం చెబుతూ, తాను ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నందున ప్రజాభిప్రాయాన్ని ఏదో ఒక వైపునకు త్రిప్పడంకాని, లేదా వ్యతిరేకింపజేయడం కాని చేయరాదన్న అభిప్రాయంలో ఇంతవరకూ వున్నామని అన్నారు. అప్పటికి అనుసరించవలసిన సముచిత వైఖరి అదేననీ కూడా తాను భావించడం జరిగిందని, ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రకటింపబడిన తరువాతనే తన అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించే అవకాశం కలిగినదని అన్నారు. తనతో వ్యక్తిగతంగా సమాలోచనలు జరిపివున్న శ్రీ ప్రకాశంవంటివారికి, విశాలాంధ్ర సమస్యపై తానెలాంటి అభిప్రాయాలను కలిగివున్నదీ పూర్తిగా తెలుసునని కూడా ఉదాహరించారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1948 లో ప్రప్రథమంగా చీకటపల్లిలో సమావేశమైననాటినుంచీ తనకీ విషయంలో గట్టి అభిప్రాయాలు కలవని అన్నారు. ఆ తరువాత 1949 లో విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా హైదరాబాదు కాంగ్రెసు సంస్థాన విచ్ఛిత్తిని కోరుతూ తీర్మానించివున్నదని కూడా చెప్పారు.

మొన్నను ఢిల్లీలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సభలో విశాలాంధ్ర వాదులు, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రవాదులు చేస్తున్న వాదనలను తాను పూర్తిగా వివరించడం జరిగిందని కూడా శ్రీ రామకృష్ణరావు తెలియజేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను కూడా వివరించి, ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులను అమలు జరిపినప్పుడు రూపొందగల రాజకీయ పరిణామాలను కూడా వివరించామని అన్నారు.

"సత్వరమే విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతున్న వైఖరిని మీరిప్పుడు అవలంబించడానికి కారణాలు ఏమిటని" అడిగిన ప్రశ్నకు శ్రీ రామకృష్ణరావుగారు ఇలా అన్నారు:

ఫజల్ ఆలీ కమిషన్‌వారు, దక్షిణ భారతదేశానికి సంబంధించి సంతవరకు భాషాప్రయుక్త రాష్ట్రవిభజనను దాదాపు అంగీకరించారు. దేశం మొత్తం శ్రేయస్సుదృష్ట్యా విశాలాంధ్ర నిర్మాణం వాంఛనీయమేనని కూడా వారు గట్టిగా వాదించారు. అయినప్పటికీ, అలా విశాలాంధ్ర రూపొందడానికి వున్న చిక్కులను వారు హెచ్చుగా అంచనా వేశారన్నది నా వ్యక్తిగతాభిప్రాయం.

"ఇక రెండవ విషయం: ఆర్థికరీత్యా సన్నిహితత్వం మాట అలా వుంచి, హైదరాబాద్ నగరం భవిష్యం దృష్ట్యా చూచినా, కమిషన్‌వారు సూచించినట్లు కేవలం ఎనిమిది జిల్లాలకు అది రాజధానిగా వుండడం కంటె, 20 జిల్లాలకు రాజధానీ నగరంగా వుండడం దానికే లాభం.

"మరొక విషయం. బీదర్‌జిల్లాకు సంబంధించినది. శేషించిన హైదరాబాద్‌లో వుండాలని సూచింపబడిన ఆ జిల్లా, తెలంగాణాలో కలిసి వుండడానికి ఇష్టపడడం లేదు. కర్నాటక, మహారాష్ట్ర జిల్లాల ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలంటే, బీదర్‌వంటి త్రిభాషా ప్రాంతాలను తెలంగాణాను నుండి పెట్టి వుంచరాదు.

"ఇక అన్నింటికంటె ముఖ్య విషయం: విశాలాంధ్ర సమస్యను అయిదారు సంవత్సరాలు సందిగ్ధంగా వుంచిన ఫలితంగా రాజకీయమైన అస్థిరత్వం ఏర్పడగల ప్రమాదం వుంది.

"ఈ మధ్యను జరిగిన ఎన్నికల తరువాత, ఆంధ్రరాష్ట్రం సాధించిన గమనీయమైన రాజకీయ స్థిరత్వాన్ని ఫజల్ ఆలీ కమిషన్ గుర్తించి వుండలేదు. శేషించిన హైదరాబాద్ అసెంబ్లీలోని రాజకీయ పార్టీల బలాబలాలు కాంగ్రెసు కేవ, ప్రతిపక్షాలు 50 గా వుండగలవు. బీదర్‌ను మినహాయించి, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల తెలుగు ప్రాంతాలను చేర్చినా, పార్టీల బలాబలాలు యిదే విధంగా వుండిపోగలవు. అది తప్పక రాజకీయ అస్థిరత్వానికి దారి తీస్తుంది కూడా.

"ఈ పరిస్థితిలో ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణ సమస్యను అయిదారు సంవత్సరాలు సందిగ్ధంగా వుంచినప్పుడు, విభిన్నాభిప్రాయాలుకల వారిమధ్య, చివరకు కాంగ్రెసువాదులలోను, తదితరులలోను కూడా, నిరంతరం సంఘర్షణలు తప్పవు. అవే వివాదాస్పదాలను పెంచి అసహనాన్ని పెంచుతుంది కూడా. చివరకు రాష్ట్రం మొత్తంమీద 1957 ఎన్నికలలోను, 1961 ఎన్నికలలోను కూడా అది "ఎన్నికల సమస్య" కాగలదు. ప్రజాసంస్థల ఎన్నికలలోను, స్థానిక సంస్థల ఎన్నికలలోను కూడా దాని ఫలితం వుంటుంది. ఏమైనాసరే, ఈ పరిస్థితి మాత్రం రాకుండా తప్పకుండా చూచుకొనాలి.

"చిక్కులనేవి పెద్దవికావు"

ఆర్థిక స్థోమత మాట అలా వుంచి, ఉమ్మడిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రణాళికలు అమలు జరుపుకొనడానికి అనేక అవకాశాలు వుండగలవని, దేశం మొత్తం మీద రాజకీయమైన, ఆర్థికమైన అభివృద్ధిలో శ్రేష్ఠ రాష్ట్రాలను [illegible] కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణాలో ప్రజాభిప్రాయాన్ని సక్రమపద్ధతిలో కేంద్రీకరింప జేయడానికి అవకాశాలు ఆరు సంవత్సరాల తరువాత కంటె యిప్పుడే హెచ్చుగా కలవని కూడా శ్రీ రామకృష్ణరావు గారు అన్నారు. ఆర్థికమైన ప్రయోజనాలను న్యాయంగాను, సమానంగాను పంపిణీ చేయగలమన్న పూచీలు, మైనారిటీలకు తగిన రక్షణలు వుండగలవన్న గ్యారెంటీలవల్ల, తెలంగాణావారు ఆరు సంవత్సరాల తర్వాత కంటె యిప్పుడే హెచ్చు ప్రయోజనాలను పొందగల స్థితిలో వుండగలరన్న గట్టి విశ్వాసం తనకు కలదని కూడా అన్నారు.

విశాలాంధ్రకు గల వ్యతిరేకతకు ప్రధాన కారణాలను గురించి ప్రస్తావిస్తూ విద్యారంగంలో వెనకబడివున్న తెలంగాణా వారికి, తమను ఇతరులు వచ్చి చుట్టుముట్టగలరని, డామినేట్ చేయగలరని అనుమానాలు, భయాలు కలవని అంటూ ఆంధ్ర, తెలంగాణా నాయకులు పెద్దమనుషుల ఒడంబడిక చేసుకొనడంద్వారా ఈ భయాందోళనలకు తావు లేకుండా చేసుకొనవచ్చునని అన్నారు. ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు చేసిన కొన్ని రాష్ట్రాలలో విలీనంవల్ల వచ్చేటంత పెద్ద చిక్కులు యిక్కడ లేవని, వున్న చిక్కులైనా అధిగమించలేనట్టివి కావని కూడా అంటూ శ్రీ రామకృష్ణరావుగారు ఇలా అన్నారు:—

"ఈ అయిదారు సంవత్సరాల వ్యవధిలోను, ఆంధ్ర-తెలంగాణాల సమైక్యం కావాలన్న లక్ష్యానికి భంగం కలుగుతుందని కాని, అవరోధాలు వుండగలవని కాని ఫజల్ ఆలీ కమిషన్ చేసిన వాదనతో నేను ఏకీభవించలేను."

"తెలంగాణాలో ప్రజాభిప్రాయం విశాలాంధ్రకు సుముఖంగా కలదా" అన్న ప్రశ్నకు "తెలంగాణాలో ఈ విషయమై నిర్దిష్టాభిప్రాయాలు కనబడడం నిస్సందేహం" అని అంటూ శ్రీ రామకృష్ణరావుగారు ఇలా అన్నారు:—

"సత్వరం సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్ర రాష్ట్రాల నిర్మాణానికి హైదరాబాద్ అసెంబ్లీలో అత్యధిక మెజారిటీ వుండవచ్చు. కాని హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్‌లోని తెలంగాణా సభ్యులు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానించడం సంభవం కావచ్చు కూడా. అయితే, ప్రజాభిప్రాయం మాత్రం క్రమక్రమంగా కేంద్రీకరింపబడుతున్నది. ఇదివరకు సంస్థాన విచ్ఛిత్తిని కాదన్న వారంతా యిప్పుడు సత్వర విశాలాంధ్ర నిర్మాణానికి సుముఖులుగా మారుతున్నారు. మొత్తంమీద ఈ సమస్యను వాయిదా వేయరాదన్న గుర్తింపు మాత్రం సర్వత్రా కానవస్తున్నది."

"అనుమానాలు వలదు"

మరొక ప్రశ్నకు శ్రీ రామకృష్ణరావుగారు సమాధానం చెబుతూ తెలంగాణా ప్రజలు చేసుకొనవలసిన నిర్ణయం చాలా సులభమైనదని అన్నారు. పార్టీ లేదా గ్రూపు ప్రయోజనాలను [illegible] దేశ శ్రేయస్సును, ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని

(మిగతా 8 వ కాలంలో)

ఆడవారు తలచుకుంటే....

కర్నూలు, అక్టోబర్ 28—వోటర్లలో సగంమంది ఆడవారు కనక, శాసనసభలకు ఒక్క పురుషుడు కూడా ఎన్నిక కాకుండా చెయ్యగల సత్తావారికి వున్నదని శ్రీమతి కడప రామసుబ్బమ్మగారు అఖిలభారత మహిళా సంఘ ఆంధ్ర శాఖను ప్రారంభోత్సవం చేస్తూ పేర్కొన్నారు.

అయితే, స్త్రీలలో అజ్ఞానం చిక్కటం కట్టుకొని వున్నది కనక యిది ఎప్పుడూ జరగలేదని, పురుషులు స్త్రీలను ఈ పరిస్థితిలోనే పడవేసి వుంచడం అన్యాయమని ఆమె అన్నారు.

దూరప్రాచ్యంపై అగ్రరాజ్యాల చర్చ

చైనీస్ ప్రతిపాదనను రష్యా పరిశీలిస్తున్నదట

జెనీవా, అక్టోబర్ 28—దూరప్రాచ్య సమస్యలను గురించి చర్చించే నిమిత్తం త్వరలోనే అగ్రరాజ్యాల సమావేశం జరిపించవలసిందన్న చైనా ప్రతిపాదనను సోవియట్ ప్రభుత్వం పరిశీలిస్తున్నదని సోవియట్ విదేశాంగ కార్యాలయం పత్రికా శాఖాధికారి మిస్టర్ లియోనిద్ ఇల్యిచోవ్ నేడు యిక్కడ ప్రకటించారు.

ఈ ప్రకటనను ఆయన విపులీకరించలేదు.

ఫరూఖాబాద్‌లోని ఒక బీడీ ఫ్యాక్టరీ కప్పు అకస్మాత్తుగా కూలినందున నలుగురు మరణించారు. 100 మందికి గాయాలు తగిలినవి.

కాళి బ్రాండ్
స్టైయిన్‌లెస్ స్టీల్ పాత్రలు
మనితనములో సాటిలేనిది, మన్నిక, నాజూకు గలది.
ప్రతి యింటిలో వాడుకకు అవశ్యం, బహుమతులుగా యిచ్చుటకు తగినది.
తయారు చేసినది:
శ్రీ ఎం.వి.ఎం. స్టోర్సు, కుంభేశ్వరర్ సన్నధి, కుంభకోణం
అన్ని ముఖ్య పట్టణాలలో స్టాకిస్టులు కావలయును. శాస్త్రీయపద్ధతి ప్రకారం, మీ కోరికపై దేవుని విగ్రహములు తయారు చేయుటలో ప్రసిద్ధులు.
ఉత్తరము ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులోనే జరుపవలయును.

సిద్ధమకరధ్వజము
నరములకు పటుత్వము కండపుష్టి బలమునిచ్చును
స్వర్ణక్షయ్యాదరసము
చిరకాలాజీర్ణములను పోగొట్టును
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయము
[illegible]
ఆంధ్రదేశమందు ముఖ్య పట్టణములలో బ్రాంచీలు, ఏజన్సీలు కలవు.

రాష్ట్రాల నిర్మాణంపై కేంద్రం నిర్ణయాలు

1957 జనవరి మొదటివారంలో ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—రాష్ట్రాల పునర్నిర్మాణంపై కేంద్రం తుది నిర్ణయాలు 1956 జనవరి మొదటి వారంలో ప్రకటించగలరని, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలో అంగీకరించబడిన కార్యక్రమం ప్రకారం తెలుస్తున్నది. జనవరి 15 వ తేదీకి రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లును అభిప్రాయం తెలియజేయవలసిందిగా రాష్ట్రాలకు పంపిస్తారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 లోగా అసెంబ్లీలను సమావేశపరచి, ఆ బిల్లుపై చర్చలకు అవకాశమిస్తారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లుపైన అభిప్రాయాలను రాష్ట్రాలు తెలియ జేయవలసిన వ్యవధిని నిర్ణయించడానికిగాను ఇండియా రాజ్యాంగంలోని మూడవ సూత్రాన్ని సవరించాలనే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించినట్టు తెలుస్తున్నది. అసెంబ్లీల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత నెల రోజులలోనే ఈ బిల్లును కేంద్రానికి అందజేయగలమని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాగ్దానం చేసిన ఫలితంగా కేంద్రం ఈ అభిప్రాయానికి వచ్చినట్టు చెప్పబడుతున్నది.

రాష్ట్రాల అభిప్రాయాలతో వచ్చిన రాష్ట్రాల పునర్నిర్మాణం బిల్లును పార్లమెంటు బడ్జెటు సమావేశాలలో ఆమోదింపచేస్తారు.

1956 జూన్ నుంచి సెప్టెంబర్ వరకువున్న వ్యవధిలో రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యలకు, అంటే సరిహద్దుల సర్దుబాటు, ఆస్తులు-అప్పులు పంపిణీ, ఉద్యోగుల కేటాయింపులు వగైరాలను పూర్తి చేస్తారు.

1956 అక్టోబర్ 1 వ తేదీకి ముందుగానే, అంటే కొత్త రాష్ట్రాల అవతరణకు ముందుగానే, నియోజక వర్గాల పునర్విభజన సంఘాన్ని ఏర్పాటు చేసి అది తన పని ప్రారంభించడానికి ముందు చేసుకొనవలసిన ఏర్పాట్లను పూర్తి చేసుకొనడానికి అవకాశమిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలలలో నియోజకవర్గాల పునర్విభజన, వోటర్ల జాబితాలను సిద్ధపరచడం పూర్తిచేస్తారు. డిసెంబరులో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేసి జనవరిలో నామినేషనులు పిలుస్తారు. 1957 ఫిబ్రవరినెల అంతా దేశం మొత్తంమీద పోలింగ్ జరుగుతుంది. మార్చి 7 వ తేదీకి ఎన్నికలు పూర్తికాగలవు. 1957 మార్చి రెండవ వారంలో కొత్త పార్లమెంటు, కొత్త అసెంబ్లీల సమావేశాలు ప్రారంభం కాగలవు కూడా.

రాజ్యాంగం సవరణ

రాజ్యాంగంలో ఎ.బి.సి. తరగతి రాష్ట్రాలు అంటూ వున్న తేడాలను, అందుకు సంబంధించిన క్లాజులను సవరించడానికిగాను రాజ్యాంగం సవరణ బిల్లునుకూడా ఇండియా పార్లమెంటు ముందుగా ఆమోదింపవలసి వుంటుంది. అంతకుముందే, అంటే 1956 నవంబరు నెలలో రాష్ట్ర శాసనసభల చర్చల అనంతరం, డిసెంబరు నెలలో ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపైన కూడా పార్లమెంటు చర్చ జరగనున్నది.

ఆసియా రాజ్యాలకు రష్యా సహాయం

లార్డ్ రీడింగ్ అభిప్రాయం

లండన్, అక్టోబర్ 27—కొలంబో ప్రణాళికపరంగా జరుగుతున్న దానికంటె ఆసియాలో అభివృద్ధికి ఇంకా ఎక్కువ అవకాశాలు వున్నందున రష్యా సహాయం విషయమై జరిగే వాగ్దానాలు గురించి కూడా అక్కడి దేశాలు యోచించవలసి వుంటుందని బ్రిటిష్ విదేశాంగశాఖ ఉపమంత్రి లార్డ్ రీడింగ్ నేడిక్కడ పత్రికాప్రతినిధుల గోష్ఠిలో పేర్కొన్నారు.

కొలంబో ప్రణాళిక ద్వారా పరమాణుశక్తి వినియోగంలో శిక్షణ సదుపాయాలు కలుగజేసే అవకాశం వున్నదా? అని ప్రశ్నించగా అట్టి అవకాశాలు కల్పించగలమని బ్రిటిష్ ప్రభుత్వం తరపున తాను హామీ నిచ్చినట్లు వెల్లడించారు.

ఆంధ్రరాష్ట్ర పరిశ్రమల పెట్టుబడి సంస్థ

శ్రీ బిక్కని వెంకటరత్నంగారు అధ్యక్షులుగా నియామకం

కర్నూలు, అక్టోబర్ 28—ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర సహకారబ్యాంకు ప్రెసిడెంట్ శ్రీ బిక్కని వెంకటరత్నంగారు రాగల నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడి సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రభుత్వంచే నియమించబడినారు.

ఈ సంస్థ నిర్మాణానికి పథకాన్ని తయారుచేసిన శ్రీ టి. సుందరరామన్‌గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడినారు.

ఒక్కొక్కటి నూరు రూపాయల విలువగల 50,000 వాటాలు గల 50 లక్షల రూపాయల జారీ కాబడిన పెట్టుబడితో ఈ సంస్థ ప్రారంభం కాగలదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రు 20 లక్షల వరకు, ఇండియా రిజర్వు బ్యాంకుకు రు 10 లక్షల వరకు, షెడ్యూల్డ్ బ్యాంకులు, ఇన్‌సూరెన్సు కంపెనీలు, సహకార బ్యాంకులు మొదలైన సంస్థలకు రు 15 లక్షల వరకు వాటాలు పంచబడును. మిగిలిన వారికి రు. 5 లక్షల విలువగల వాటాలు ఇవ్వబడగలవు.

ఆంధ్రరాష్ట్రపు పరిశ్రమలు, వాణిజ్యశాఖ డైరెక్టరు, ఆంధ్ర ప్రభుత్వం పరిశ్రమలు, సహకారం, కార్మిక శాఖల కార్యదర్శి, ఆంధ్రప్రభుత్వం ఆర్థికశాఖ కార్యదర్శి ముగ్గురూ అధికారరీత్యా పై సంస్థలో డైరెక్టరులుగా ఉంటారు.

పదిమంది డైరెక్టరులు గల బోర్డులో ఇండియా రిజర్వుబ్యాంకు ప్రతినిధిగా శ్రీ టి. సూర్యనారాయణ గారుండగలరు. ఇండియా పరిశ్రమల పెట్టుబడి సంస్థ తరపున శ్రీ సి. ఏ. సుబ్రహ్మణ్యం గారుంటారు.

శ్రీ బిక్కని వెంకటరత్నం, టి. శ్రీ సుందరరామన్ గార్లు కాక బోర్డులో వుండగల అధికారేతరులు శ్రీ మద్ది సుదర్శనం, శ్రీ ఆర్. పార్థసారథి, శ్రీ మాగాని సోమప్ప గార్లు.

పరిశ్రమల పెట్టుబడి సంస్థ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంటుంది.

(4 వ కాలం తరువాయి)

మంచిచెడ్డలను తెలంగాణా ప్రజానీకం పరిశీలించాలని అంటూ యిలా అన్నారు.

"అనుమానాలను, ఆందోళనలనుదూరంగా వుంచి, ఆలోచించుకొంటే, వారు నాతో ఏకీభవించి, సత్వరమే విశాలాంధ్ర నిర్మాణం కావాలని కోరగలరు."

ప్రజా-సోషలిస్టుల వ్యతిరేక ప్రకటన

హైదరాబాద్, అక్టోబర్ 28—హైదరాబాద్ అసెంబ్లీ సభ్యుడు శ్రీ జి. వెంకటేశన్, మరి నలుగురు ప్రజా-సోషలిస్టు కార్యకర్తలు నేడొక సంయుక్త ప్రకటన చేస్తూ, శేషించిన హైదరాబాద్ రాష్ట్రాన్ని గురించి ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులకు హర్షం ప్రకటించారు. ప్రజలలో నూటికి 95 మంది, కార్మికులతో సహా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతున్నారని కూడా వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

దెబ్బతిన్న బెబ్బులితో ఆస్ట్రియన్ కాన్సల్ పోరు

—హజారీబాగ్ అడవులలో సంఘటన

కలకత్తా, అక్టోబర్ 27—బీహారులోని హజారీబాగ్ అడవులలో అడవి పంది వేటకై గత వారం వెళ్ళిన కలకత్తాలోని ఆస్ట్రియన్ కాన్సల్ డాక్టర్ డబ్ల్యు. పీస్పెల్‌ను దెబ్బతిన్న ఆడపులి ఒకటి పట్టుకు పీకినట్లు నేడిక్కడకు వార్త చేరింది.

ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల పొడుగున వున్న బెబ్బులి డాక్టర్ పీస్పెల్‌ను కొంది నిమిషాలపాటు పట్టుకొని దులిపి వేసిందని, దానిని వదిలించుకొని ప్రాణాలు కాపాడుకోడానికి ఆయన హోరాహోరీ పోరాడారని, ఈ పెనుగులాటలో ఆయన కుడిప్రక్క ఎముకలకు దెబ్బ తగిలినదని తెలుస్తున్నది. ఆయన ప్రస్తుతం హజారీబాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంకా క్రింది వివరాలు తెలియవచ్చినవి:

డాక్టర్ పీస్పెల్ పరివారం అడవిపంది వేటకు హజారీబాగ్ అడవులలోనికి వెళ్లారు. అకస్మాత్తుగా ఆడపులి ఎదురుపడింది. డాక్టర్ పీస్పెల్ వెంటనే తుపాకి పేల్చి వ్యాఘ్రాన్ని గాయపరిచారు. అది అడవులలోకి పరారీ అయినది.

మర్నాడు షికారీ బృందం మరిగా అదే స్థలానికి వచ్చి నెత్తురు చారవెంట వెళ్లారు బెబ్బులిని పట్టుకోడానికి. పొదచాటున పొంచి వున్న పెద్ద పులి షికారీ బృందంలోని ఠోద్యా భూనియా పైకి (స్థానిక గ్రామస్థుడు) దూకింది. అతనిని కాపాడడానికి డాక్టర్ పీస్పెల్ ఒక బారు పేల్చారు. అంతట పులి ఆయనపైకే లంఘించింది.

డాక్టర్ పీస్పెల్ కోటు పట్టుకు గుంజుతున్న వ్యాఘ్రంపై కుంవార్ రాజకుమార్ మూడు బారులు పేల్చారు. ఇంతలోకే షికారీ బృందంలోని మరొకరు, రాజకుమార్ గౌటిన్ నారాయణ్ (కూచ్ బిహార్) గురిపెట్టి పులి పుర్రెలోకి తుపాకి పేల్చగా అది నేలకూలింది.

క్షతగాత్రులను హజారీ బాగ్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ పీస్పెల్ కోలుకొంటున్నారు. గ్రామస్థుని చెయ్యి తీసివేశారు.

మొరాకోలో తిరిగి పోలీసుల కాల్పులు

జౌజ్‌డా పట్టణంలో 19 మంది పౌరులకు గాయాలు

రబాట్ (మొరాకో), అక్టోబర్ 28—అల్జీరియా సరిహద్దుకు దగ్గరగా వున్న మొరాకో పట్టణం జౌజ్‌డాలోని యూరోపియన్ పేటలో ప్రవేశించడానికి యత్నించిన వెయ్యిమంది ప్రదర్శకులపై సైనికులు, పోలీసులు నేటి రాత్రి కాల్పులు జరపడం ఫలితంగా 19 మంది మొరాకన్ నేషనలిస్ట్ ప్రదర్శకులు గాయపడ్డారు.

పూర్వపు సుల్తాన్ సిది మహమ్మద్ బెన్ యూసుఫ్ చిత్రపటాలతో ఆయన తిరిగి మొరాకోకు రావాలని పెద్ద నినాదాలు చేశారు.

ఒక ఫ్రెంచి పోలీసు నిహతుడైనాడని, యూరోపియన్ పేటచుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చెయ్యబడ్డదనీ తెలుస్తున్నది.

రూర్కెలా ఇనుప గనుల అభివృద్ధికి పెట్టుబడి

—జపాన్‌కు ఇండియా అభ్యర్థన

టోకియో, అక్టోబర్ 28—ఇండియా తూర్పుతీరంలోని గనులనుంచి ఇనుమును ఇతోధికంగా త్రవ్వి తీయడంలో జపాన్ సహాయాన్ని ఇండియా కోరినట్లు నేడు జాపనీస్ మంత్రివర్గ సమావేశంలో అంతర్జాతీయ వాణిజ్య, పారిశ్రామిక శాఖామంత్రి మిస్టర్ టాంజాన్ ఇషిబాషి వెల్లడించారు.

ఇటీవల సింగపూర్‌లో జరిగిన కొలంబో పథక రాజ్యాల సమావేశంలో పాల్గొని మిస్టర్ ఇషిబాషి టోకియోకు తిరిగి వచ్చారు. ఇండియా తూర్పు తీరంలో కల రూర్కెలాలోని గనుల నుంచి ఇనుము ఇతోధికంగా త్రవ్వి తీయడానికి దాదాపు 80,00,000 డాలర్లు వెచ్చింపవలసిందిగా ఆ సమావేశంలో ఇండియా ప్రతినిధి జపాన్‌ను కోరినట్లు ఆయన తెలియజేశారు.

ఈ అభ్యర్థనను పురస్కరించుకొని, ఇండియాతో సంప్రతింపులు జరపడానికి నిపుణులను పంపవలెనని కోరాడు.

ఆగ్నేయ ఆసియాలో ఆర్థికాభివృద్ధి ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వుండడానికి అమెరికా, బ్రిటన్‌లవలె జపాన్ కూడా ఒక ఆగ్నేయ ఆసియా రాజ్యంలో శాశ్వత సంస్థను నెలకొల్పవలెనని సూచించాడు.

గనుల [illegible] అభివృద్ధి పథకం ఏకంలో రూర్కెలా గనుల నుంచి ఏటా 2,00,000 టన్నులవరకు ఇనుము ఎగుమతి చెయ్యవచ్చునని మంత్రివర్గ ప్రధాన కార్యదర్శి సమావేశానంతరం ప్రకటించాడు.

ఇందుకు సంబంధించిన వారందరికీ
ఏలూరులోని శ్రీ నారాయణకృష్ణారావు బ్రహ్మయ్య ఆంధ్ర స్టేటుకు మా ప్రతినిధిగా లేరు. అందువల్ల మా తరఫున డబ్బు వసూలు చేయడానికి ఆయనకు అధికారం లేదు. ఎవరైనా ఆయనకు సొమ్ము చెల్లించినచో అది వారి స్వంత బాధ్యతమీద చేసిన వారవుతారు. మాకెట్టి సంబంధం లేదు.
కె. ఉమాకాంత్
12/14 కాజీ సయ్యద్ వీధి,
మస్జిద్ బందర్ రోడ్డు, బొంబాయి-9.

విశిష్టమైన సర్కసు — విశిష్టమైన ప్రదర్శనాలు
ప్రపంచంలో 2 వ పెద్ద సర్కసు
జెమిని సర్కస్ (మూర్‌మార్కెట్ వెనుక)
కార్యక్రమం మార్పు:
అద్భుతమైన ఫీట్లు—కన్నులు మిరుమిట్లు గొలిపే దృశ్యములు
నేటినుండి
"ప్రదర్శనంలో నా కున్న అనుభవం దృష్ట్యా, జెమినీ సర్కస్ ఇండియాలో అన్ని ప్రదర్శనాల కన్న మిన్నయైనదని నా దృఢాభిప్రాయం."
రాజ్ కపూర్, నర్గిస్ 24-10-55
మద్రాసులో జెమినీ సర్కస్ కడపటివారము-6-11-55 ఆదివారం నేట్నుండి ప్రదర్శనం. శనివారం నుండి 6-11-55 వరకు రోజూ 3 ఆటలు. ప్రతిరోజూ మ. 3-30; సా. 6-30, రా. 9-30 గం. కు.
ఆదివారం సా. 6-30 గం. ఆటకు [illegible] ఎస్. ఎస్. కృష్ణన్, టి. ఎ. మధురం అగ్రాసన క్రింద ప్రదర్శనం జరుగును. (30 10 55)
అన్ని తరగతులలోను [illegible] వారికి మాటినీ ప్రదర్శనాలకు [illegible]
సర్కస్ కేరావద్ద ఉ. 9 గం. నుంచి మ. 12 గం. ల వరకు టిక్కెట్లు ముందుగా అమ్మబడతాయి.

30 వ తేదీ ఆదివారం ఉదయం 10 గం॥
మద్రాసు ప్లాజాలో
సారథి చిత్రం, కాంచనమాల నటించిన
మాలపిల్ల

భారతీయ తత్వశాస్త్రము

డా॥ రాధాకృష్ణన్ "ఇండియన్ ఫిలాసఫీ" కి వెంకటేశ్వర్లు గారి తెలుగు వచనానువాదము. 2,600 పుటలు-4 భాగాలు. ఖా॥ 15 రు 5/- పూర్తిసెట్టు 20/-
వి. వి. & సన్సు, రామారావుపేట, కాకినాడ.

జ్యోతి
దీపావళి ప్రత్యేకసంచిక, 240 పేజీలు—వెల 12 అణాలు. నవంబరు 10వ తేదీకల్లా మీ ఊళ్ళో కాపీ ఉంటవి. నేడే మీ ఏజంటుదగ్గర మీ కాపీని రిజర్వు చేసుకోండి. వివరాలకు: జ్యోతి కార్యాలయం, మద్రాసు-17.



ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్
ప్రధాన కార్యాలయము - మచిలీపట్నం.
ప్రకటన
ఈ బ్యాంకుయొక్క సబ్ఆఫీసు హైదరాబాదు రాష్ట్రమున వరంగల్‌లో 29-10-55 శనివారము రోజున తెరువబడినది. ఈ ఆఫీసునందు అన్నిరకముల బ్యాంకింగు వ్యాపారములు చేయబడును.
ఏతేశ్వరపు రామచంద్రమూర్తి
ఎం.ఏ., సి.ఎ.ఐ.ఐ.బి.
జనరల్ మేనేజరు, 29-10-55.

త్వరపడుడు
మ వంటలకు పట్టు అన్నిరకములైన తెగుళ్ళ నివారణకు, ది మైసూరు ఇన్‌సెక్టిసైడ్సు కంపెనీ, మద్రాసు వారిచే తయారు చేయబడిన మందులు ఈ క్రింద ఉదహరించిన వెలలకు మా వద్ద దొరకును:
BHC 50% Rs. 29-8, per 112 lbs. drum
BHC 5% Rs. 16-4, per 112 lbs. bag
BHC 10% Rs. 22/-, -do-
నెల్లూరు జిల్లా ఏజంటు:
చుండూరు
రమణయ్య శెట్టి,
హెచ్. ఓ., నవాబుపేట, నెల్లూరు-2.

టెండరు నోటీసు

సీలువేసిన టెండర్లు యీ దిగువ నుదహరించిన పనికిగాను శ్రీ గోదావరి ఈస్టర్న్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ యింజనీరు వారిచే ధవళేశ్వరములోని వారి ఆఫీసులో 25-11-55వ తేదీని మధ్యాహ్నం 3 గంటలవరకు తీసుకొనబడును.

పనిపేరు: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నూతనముగా నిర్మింపబడుచున్న సాంకేతిక కళాశాల విద్యార్థి వసతి గృహము నిర్మించుట.

అన్ని వివరములు గల పత్రములు తేదీ 10-11-55వ తేదీ నుండి గోదావరి ఈస్టర్న్ డివిజను ఆఫీసునుండి రు10-2-6(సేల్సుటాక్సు సహా) ఇచ్చి పొందవచ్చును.

డిపాజిటు: రు 2.
ధరావతు: రు. 4,000

సూపరింటెండింగ్ ఇంజనీర్,
ధవళేశ్వరం సర్కిల్,
ధవళేశ్వరం, 19-10-55

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ కె. యం. మున్షీ బొంబాయి నుంచి ఒక ప్రకటన చేస్తూ గుజరాత్ సాహిత్య పరిషత్తు ఫజల్ అలీ కమిషన్ నివేదికపై తీర్మానం చేసినప్పుడు సంఘ తమ అధ్యక్షతను వహించలేదని, ప్రొఫెసర్ ... అధ్యక్షత వహించినాడని పేర్కొన్నారు.

ఆంధ్రప్రభ

సంపాదకుడు: నార్ల వెంకటేశ్వరరావు
1955 అక్టోబర్ 30, ఆదివారం

ముఖ్య ప్రకటన

విశాలాంధ్ర నిర్మాణ సందర్భంలో త్రివిధమైన వైఖరులు వ్యక్తమౌతున్నాయి:

(1) విశాలాంధ్ర నిర్మాణం జరగాలి; విలంబన లేకుండా కూడా జరగాలి.

(2) విశాలాంధ్ర నిర్మాణం జరగరాదు; విడిగా వుండిపోవడమే తెలంగాణాకు శ్రేయస్కరం కాగలదు.

(3) విశాలాంధ్ర నిర్మాణం వాంఛనీయమే గాని, వెంటనే కాక, అయిదారేళ్ళ తర్వాత జరగడం మంచిది.

ఈ మూడు వైఖరులలో రెండవ దానిని హర్షించలేకపోయినా, కనీసం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మూడవ దాన్ని గురించి ఈ మాటనైనా చెప్పడానికి వీలులేదు. కొందరు తెలంగాణా నాయకులు — ముఖ్యంగా శ్రీ కొండా రంగారెడ్డి, డాక్టర్ ఎం. చెన్నారెడ్డి గార్లు—ప్రత్యేక రాష్ట్రంగా తప్ప తెలంగాణా సర్వతో ముఖాభివృద్ధిని సాధించుకొనలేదని భావిస్తున్నారు. ప్రత్యేకరాష్ట్రంగా మనడానికి కావలసిన ఆర్థిక స్తోమత దానికి కలదని కూడా వారు విశ్వసిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలలో కంటె చిన్నవాటిలోనే పరిపాలనా సౌష్ఠవం అధికంగా వుంటుందని, పెద్దవాటికంటె చిన్నవే త్వరలో యెక్కి రాగలవని వారు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్సయిజ్‌నుంచి వస్తున్న అయిదు కోట్ల సాలీనా ఆదాయం మద్య నిషేధం అమలుతో అదృశ్యమైనప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి ఏపాటి ఆర్థిక స్తోమత వుంటుందని ఇతరు లడగవచ్చు. చిన్నవైన సి. తరగతి రాష్ట్రాల పరిపాలన ఎంత సౌష్ఠవంగా కొనసాగుతున్నదని కూడా అడగవచ్చు. అయినా, "విడిగా వుండడమే మా అభిమతం'' అని వారు తెగవేసి చెబితే, అభిమతాలు ప్రశ్నలకు ఎడ మివ్వవు కాబట్టి, మరి వారి నడగగల ప్రశ్నలే వుండవు.

ఈ కారణానే తెలంగాణా విడిగానే వుండిపోవాలన్న వాదాన్ని హర్షించ లేకపోయినా, కనీసం దాన్ని అర్థం చేసుకోవచ్చునని మే మనడం. ఇలా కాక, "విశాలాంధ్ర అవతరించవలసిందే కాని, అయిదారేళ్ల తర్వాత'' అనే మాటను హర్షించలేము సరిగదా, దాన్ని అర్థమైనా చేసుకోలేము. అయినా, ఫజల్ అలీ కమిషన్‌వారు ఈ మాటనే చెప్పారు. వారి నివేదికలో ఎక్కువ మందికి ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించిన మాటలలో ఇదొకటి!

దక్షిణ భారతానికి సంబంధించినంతవరకు భాషాప్రయుక్త రాష్ట్ర పునర్విభజన సూత్రాన్ని పూర్తిగా ఆమోదించి, సంయుక్త కర్నాటక, ఐక్య కేరళల నిర్మాణానికి సిఫారసు చేస్తూనే తెలుగు వారికి సంబంధించినంతవరకు రెండు తెలుగు రాష్ట్రాలను (తాత్కాలికంగానైనా) తాను ఎందుకు సూచించవలసి వచ్చిందో ఫజల్ అలీ కమిషన్ వివరించకపోలేదు. అయితే, తమ వైఖరి సమర్థనకు వారు చెప్పిన కారణాలలో ఒక్కటైనా పరిశీలనకు నిలవగలిగింది కాదు.

కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక స్తోమత తక్కువైనమాట నిజమే; తెలంగాణా పురోభివృద్ధిని గురించి కేంద్ర ప్రభుత్వం కనీసం మరి కొంత కాలంపాటు ప్రత్యేక శ్రద్ధ చూపవలసి వున్న మాట కూడా నిజమే. అయినా, రెండు ప్రాంతాలకు కూడా కేంద్రంనుంచి సహాయం అవసరం కాబట్టి, ఇవి రెండూ ఇప్పుడే ఏకం కారాదనడంలో ఏమి సబబు వున్నది? రెండింటికీ విడివిడిగా తాను చేయవలసిన సహాయాన్ని రెండూ కలసినప్పుడు చేయడానికి వీలులేదా?

పైగా, చిక్కులున్నప్పుడు ఒకరి కొకరు ఆదుకుంటేనే, కలసి ఆ చిక్కులను ఎదుర్కొని, కలసి వాటినుంచి గట్టెక్కితేనే, ఒకరిపట్ల ఒకరికి ఆదర మేర్పడుతుంది; విశ్వాసం కుదురుతుంది. చిక్కులన్నీ తీరి, నిమ్మకు నీరెత్తినట్టుగా వున్నప్పుడు, ఇంకొకరితో లేనిపోని పొత్తు దేనికన్న అభిప్రాయమే ప్రబలగలదు.

ఇంకొకమాట: ఆంధ్రరాష్ట్రం కంటె తెలంగాణా ప్రాంతం విద్యా విషయంలో వెనుకబడి వున్నదనడం నిర్వివాదం. విద్యలో ముందడుగు వేసివున్న ప్రాంతానికి ఉద్యోగాల విషయంలో అవకాశాలు అధికమనడం నిస్సందేహమే కూడా. కాని, అన్ని ప్రాంతాలు సరిసమానంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మన దేశంలో ఎన్ని వున్నాయి? ఇప్పటి ఆంధ్రరాష్ట్రంలోనే కోస్తా జిల్లాలకు, రాయలసీమకు విద్యావ్యాప్తిలోనేమి, ఇతర విషయాలలో నేమి కొన్ని వ్యత్యాసాలు లేవా? ఈ వ్యత్యాసాలు తొలగే వరకు ఆంధ్రరాష్ట్ర నిర్మాణం ఆగిపోయి వుండడం వాంఛనీయమయ్యేదా? కొద్దిగానో, గొప్పగానో ఒకే రాష్ట్రంలో భిన్న ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు సర్వ సాధారణంగా తప్పవు. అంతమాత్రంచేత ఒకరి పట్ల మరొకరికి భయసందేహాలు తగవుగదా: వాటి కారణంగానే కొంతకాలంపాటు వేరుగానే వుండిపోగలమంటే, ఎల్లకాలానికీ వేరుగా వుండిపోవడమే తటస్థిస్తుంది కాని, ముందెప్పుడో పొత్తు కుదరబోదు.

విశాలాంధ్ర వాంఛనీయమైతే (అది వాంఛనీయమనే అలీ కమిషన్ అభిప్రాయం) దాని నిర్మాణం విలంబన లేకుండా జరగాలనడం ఈ కారణా లన్నింటివల్ల సుస్పష్టమే. ఎవరు "ఔ''నన్నా, ఎవరు "కా''దన్నా, ఇది సుస్పష్టమని అంగీకరించవలసినవారు తెలంగాణావారే. ఇప్పు డొక నిర్ణయం చేసుకొనవలసిందీ వారే! ఇతరులు మోమోట పెడుతున్నారని కాని, మెడలు విరుస్తున్నారని కాని వారికి ఏ విధమైన అనుమానం కలగరాదు. ఉచితానుచితాలను కూలంకషంగా, సాకల్యంగా వారినే ఆలోచించుకో నివ్వాలి; వారినే ఒక నిర్ణయానికి రానివ్వాలి.

తెలంగాణా దృక్పథంనుంచి విశాలాంధ్ర సమస్యను కూలంకషంగాను, సాకల్యంగాను పరిశీలించిన పిమ్మటనే హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు "ఫజల్ అలీ కమిషన్ సూచించినట్టు విశాలాంధ్ర నిర్మాణాన్ని 1961 కి వాయిదా వేయడం తగ''దని నిన్న నిర్ద్వంద్వంగా బహిరంగ ప్రకటన చేశారు. విలంబన లేకుండా విశాలాంధ్ర నిర్మాణం జరగాలని తాము ఎందుకు కోరుతున్నదీ ఆయన తమ ఈ ప్రకటనలో వివరించారు. ఆయన నిశితమేధకు, దూరదృష్టికి మాత్రమే కాక, ఆయన రాజకీయ దక్షతకు, పరిపాలనానుభవానికి కూడా ఈ ప్రకటన ఒక తార్కాణం. తమ భవిష్యత్తును గురించి తెలంగాణా సోదరులు సముచిత నిర్ణయం చేసుకొనడానికి ఇది పూర్తిగా తోడ్పడగలదని ఆశిస్తున్నాము.

భూస్వామ్య సంస్కరణల సంఘం నివేదిక

రెండు మూడు రోజులలోనే ప్రకటన

మద్రాసు, అక్టోబర్ 29—ఆంధ్ర భూస్వామ్య సంస్కరణల పరిశీలన సంఘం నివేదికను రూపొందించడం ఒకటి, రెండు రోజులలో పూర్తి కాగలదని నేడిక్కడ తెలుస్తున్నది.

ఈ సంఘ సభ్యులు నేటి ఉదయం నెల్లూరు నుంచి ఇక్కడకు వచ్చారు. వీరు సాక్ష్యాలను సేకరించడం పూర్తి అయింది. ఇప్పుడింక తమ నివేదికకు తుది మెరుగులు తీర్చి దిద్దడం ప్రారంభిస్తారు.

భూస్వామ్య సంస్కరణలపై తగు సలహాల నివ్వడానికి క్రిందటి యేడు ఆంధ్ర ప్రభుత్వంచే నియమించబడిన ఈ సంఘం రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాలలోను ఏడు జిల్లాలలో పర్యటించి అక్కడక్కడ సాక్ష్యాలను సేకరించింది. ఇది పర్యటించిన ఏడు జిల్లాలు ఇవి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖ పట్టణం, నెల్లూరు.

ఈ సంఘం వారు రేపు ఉదయం 10 గంటలకు ఇచ్చటి ఆంధ్ర రెవిన్యూ బోర్డు కార్యాలయంలో సమావేశమై తమ నివేదికను పూర్తి చేయడం ప్రారంభిస్తారు. రేపో, ఎల్లుండో ఈ నివేదిక తుదిరూపంతో సిద్ధం కాగలదని భావించబడుతున్నది.

వచ్చేవారంలో ఆంధ్ర ప్రభుత్వానికి సమర్పించడానికి ముందు ఈ సంఘ సభ్యులు తమ నివేదికపై కర్నూలులో సంతకం పెట్టగలరని తెలుస్తున్నది.

ఆంధ్రలో మూడు పెద్ద వంతెనలు

త్వరలో నిర్మాణ ప్రారంభం

కర్నూలు, అక్టోబర్ 27—రాగల సంవత్సరారంభంలో ఆంధ్రరాష్ట్రంలో ప్రధానమైన మూడు రోడ్‌వంతెనల నిర్మాణం ప్రారంభం కాగలదని తెలుస్తున్నది.

వాటిలో మొదటిది తూర్పు గోదావరిజిల్లా ఆలమూరువద్ద గౌతమీ నదిపై వంతెన. దీని నిర్మాణానికి ఒక కోటి 25 లక్షల రూపాయల వ్యయం కాగలదని అంచనా వేయబడింది. కాశీ-కన్యాకుమారి మార్గంలో కర్నూలువద్ద తుంగభద్రపై వంతెన రెండవది. అనంతపురం జిల్లా పామిడివద్ద పెన్నార్‌పై నిర్మించబోయే వంతెన మూడవది.

కర్నూలువద్ద తుంగభద్రపై వంతెనను నిర్మించడంతో పాటు, కర్నూలును ఆనుకుని పొయ్యే కాశీ—కన్యాకుమారి రోడ్డును మరొక ప్రక్కకు మరలించడానికికూడా ఉద్దేశించబడింది. మరలించబడిన రోడ్డు 4 మైళ్ళ పొడవు కలిగివుంటుంది. దానికి అడ్డువచ్చే కడప— కర్నూల్ కాలవపై హంద్రీనదిపై వంతెనలు నిర్మించబడగలవు.

కర్నూలు వద్ద తుంగభద్రపై కట్టవలసిన వంతెనకు 24 లక్షల రూపాయలు ఖర్చు అంచనా వేయబడింది. మలుపు రోడ్డుకు, కడప-కర్నూలు కాలవ, హంద్రీ నదులపై వంతెనలకు కలిపి మరొక రు 24 లక్షలు ఖర్చు కాగలవట.

గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి సామానులు చేరవేయబడుతున్నట్టు తెలుస్తున్నది.

చవిటిభూముల సాగు

ఆంధ్రప్రభుత్వ పథకం

కర్నూలు, అక్టోబర్ 29 - ఆంధ్రప్రభుత్వం రాష్ట్రంలోని చవిటిభూములను సాగుకు లాయకీగా చేయడానికి ఉద్దేశించిన స్కీమును మంజూరుచేసింది. ఈ స్కీము ప్రకారం ఒక పరిశోధన కేంద్రాన్ని 1,26,800 రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తారు. దానికి కాగల ఖర్చులో కొంత మొత్తాన్ని కేంద్ర వ్యవసాయ పరిశోధకశాఖవారు యివ్వగలరుకూడా.

ఫిలిం ప్రొడ్యూసర్ల గిల్డ్ సభ్యుల రాక

దక్షిణాది నిర్మాతలతో చర్చలకై

మద్రాసు, అక్టోబర్ 29—ఇండియా ఫిల్మ్ ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు నేటి ఉదయం విమానంలో బొంబాయినుంచి ఇక్కడికి రాగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ యస్. యస్. వాసన్, వాహిని స్టుడియో అధిపతి శ్రీ బి. నాగిరెడ్డి, తదితర ఫిలిం ప్రొడ్యూసర్లు వారికి స్వాగతమిచ్చారు. నగరంలోవున్న ఫిల్మ్ ఉత్పత్తిదారుల గిల్డ్ అధ్యక్షుడు శ్రీ వి. శాంతారాంకూడా సభ్యులకు ఆహ్వాన మిచ్చిన వారిలో కలరు.

సౌత్ ఇండియన్ మోషన్ పిక్చర్స్ స్టుడియో యజమానుల సంఘం అందరికీ సంబంధించిన సమస్యలపై చర్చలకు ఆహ్వానించగా గిల్డ్‌వారు ఇక్కడికి వచ్చారు.

న్యూయార్క్, అక్టోబర్ 21—జాతి విచక్షణ విధానానికి సంబంధించిన సాధక బాధకాలు అనేకం వున్నందున మిత్రరాజ్య సమితి తన సమావేశంలో కాని, దక్షిణాఫ్రికాలో కాని చాలా అప్రమత్తతతో వ్యవహరించవలసి వుంటుందని అమెరికా నేడు హెచ్చరించింది.

దక్షిణాఫ్రికా ... మిత్రరాజ్యసమితి ... సమావేశంలో ... అమెరికా ప్రతినిధి మిస్టర్ ... హెచ్చరిక చేశారు.

వరకట్నాల నిషేధానికి త్వరలో శాసననిర్మాణం

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి ఆశాభావం

అఖిలభారత మహిళా సంఘం ఆంధ్రశాఖ వార్షికోత్సవం

కర్నూలు, అక్టోబర్ 28—

ఆంధ్రరాష్ట్రంలో వరకట్నాల నిషేధానికి శ్రీ కాశేశ్వరరావుగారు ప్రతిపాదించదలచిన అనధికారపు బిల్లును ఆంధ్ర అసెంబ్లీ త్వరలో శాసనంగా ఆమోదించగలదన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేడిక్కడ ప్రకటించారు.

అఖిల భారత మహిళా సంఘం, ఆంధ్ర రాష్ట్ర శాఖ వార్షికోత్సవ మహాసభలో మాట్లాడుతూ, ఆ బిల్లులోని నిబంధనలను అమలు పరచడంలో పరిపాలనా సంబంధమైన చిక్కులు కలవని, వరకట్నాలు ఇచ్చుకోవడాన్ని అరికట్టడం సాధ్యంకాక పోవచ్చునని, అయితే, ఆ చట్టాన్ని అమలు పరచినపక్షంలో సరైన వాతావరణం సృష్టించబడగలదని, కనీసం పదేళ్ళలోనైనా అట్టి దురాచారాన్ని నిర్మూలించడానికి ఆ వాతావరణం దోహదమివ్వగలదని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు తెలిపారు:

అఖిల భారత మహిళా సంఘాధ్యక్షురాలు శ్రీమతి ఎన్. లక్ష్మీ మీనన్‌గారు సభకు అధ్యక్షత వహించారు. సంఘ సంస్కరణలను ప్రవేశపెట్టనిదే మహిళలలో విద్యావ్యాప్తి సాధ్యం కాదని ఆమె అన్నారు.

మహిళా సమాజ్‌కు చెందిన మైదానంలో ప్రత్యేకంగా వెయ్యబడిన పందిరిలో మహాసభ ఏర్పాటు చెయ్యబడింది. పెక్కుమంది స్త్రీలు సభకు వచ్చారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు.

శ్రీమతి కడప రామసుబ్బమ్మగారు మహాసభను ప్రారంభిస్తూ యిలా అన్నారు:—

"మహిళలలో గూడుకట్టుకొనివున్న అజ్ఞానాన్ని నిర్మూలించి, తమ హక్కులను వారు గుర్తెరిగేటట్టు జాగరితుల నొనర్చినప్పుడే వారి శ్రేయస్సును సాధించగలం. దేశం ఆర్థికంగాను, సాంఘికంగాను అభివృద్ధి చెందుతున్న ఈ రోజులలోకూడా మహిళల పరిస్థితి అధ్వాన్నంగా వుండడం శోచనీయం,"

"అసెంబ్లీకి కిందటిసారి జరిగిన ఎన్నికలలో మహిళలకు చాలా అన్యాయం జరిగింది. పార్లమెంట్‌లోను, రాష్ట్ర శాసనసభలలోను వున్న మహిళల ప్రతినిధులను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. మన జనాభాలో మహిళలు దాదాపు సగంమంది వున్నారు. కనక శాసనసభలలో వారికి సరిసమాన ప్రాతినిధ్యమివ్వాలి.

"కుమారులతో పాటు కుమార్తెలకు కూడా వారసత్వపు హక్కులు సమానంగా వుంచేనే కాని, వారికి భద్రత వుండదు.

"వరకట్నాల నిషేధానికి శ్రీ కాశేశ్వరరావుగారు ప్రవేశపెట్టిన బిల్లు చాలా మంచిది. దానిని శాసనం చెయ్యడంలో మహిళలు పూర్తిగా సహకరిస్తారు.

"బళ్లారిని తిరిగి ఆంధ్రరాష్ట్రంలో చేర్చినందుకు ఫజల్ అలీ కమిషన్‌కు ధన్యవాదాలు. త్వరలో విశాలాంధ్ర కూడా ఏర్పడాలని ఆంధ్ర మహిళలు వాంఛిస్తున్నారు."

స్త్రీల, పిల్లల క్షేమం నిమిత్తంపాటుపడుతున్న కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ కృషికి ఆమె జోహార్లు అర్పించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు శ్రీమతి హెచ్. కె. రావు తన స్వాగతోపన్యాసంలో యిలా అన్నారు:—

"అనేకమంది డెలిగేట్లు ఈ మహాసభకు రాకపోవడానికి కర్నూలు ఒక మూలన ఉండడమే కారణం కావచ్చు. దసరా పండుగల వల్లను, ఉత్తర జిల్లాలలో ఆచార్య వినోబా భావే పర్యటన ప్రారంభమైనందువల్లను కూడా పెక్కుమంది డెలిగేట్లు వచ్చివుండరు.

"ఎక్కువమంది కర్నూలుకు వచ్చేటట్టు చెయ్యాలంటే కర్నూలులో ఎక్కువ సభలను యేర్పాటు చెయ్యడ మొక్కటే మార్గం.

"ప్రస్తుతం మహిళలలో నూటికి ఒకవంతు కంటె తక్కువ మంది మాత్రమే అక్షరాస్యులుగా వున్నారు. ఇట్టి పరిస్థితిలో కట్టుదిట్టంగా అమలు జరిపితే తప్ప, ఎన్ని శాసనాలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు.

"విశాలాంధ్రపట్ల అనుకూల్యం తెలుపుతూ ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు చెయ్యడంవల్ల కమిషన్ సూచించిన దానికంటె త్వరగానే అది సిద్ధించాలనే మా వాంఛ మరింత ప్రగాఢమయింది.''

అనంతరం ఆంధ్ర శాఖ గౌరవ కార్యదర్శి శ్రీమతి లక్ష్మీ రెడ్డి వార్షిక నివేదికను అందజేస్తూ యిలా తెలియజేశారు:

"ఒక్క శ్రీకాకుళంలో తప్ప తక్కిన అన్ని జిల్లాలలోను ఈ సంస్థకు శాఖలున్నాయి. ప్రతి జిల్లా శాఖలోను దాదాపు 500 మంది సభ్యురాండ్రు వున్నారు.

"అసెంబ్లీకి క్రిందటిసారి జరిగిన ఎన్నికలలో ఆంధ్ర మహిళలు ప్రశంసనీయమైన కృషి చేశారు. జిల్లా శాఖలు పెక్కు సాంఘిక సంక్షేమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. గడచిన రెండేళ్ళలోను ఆంధ్రశాఖ నిర్వహించిన వివిధ సంస్థలకుగాను కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘం 25,000 రూపాయలు విరాళమిచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖకింద త్వరలోనే జిల్లా ఆర్గనైజర్లు నియమించబడగలరని ఆశిస్తున్నాను.

అనంతరం అఖిలభారత మహిళా సభ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ మీనన్‌ను, కార్యదర్శి శ్రీమతి పుష్పా మెహతాను శ్రీమతి పి. కె. మోనప్ప పరిచయంచేశారు.

పై ఉభయుల నాయకత్వం కిందను అఖిల భారత మహిళా సభ ఎంతో కృషి చేసిందని ఆమె పేర్కొన్నారు.

శ్రీమతి లక్ష్మీమీనన్ తన ప్రసంగంలో యిలా అన్నారు:—

"మహాసభకు చాలా తక్కువమంది వచ్చారని చెప్పి నిరుత్సాహపడవలసిన పనిలేదు. కర్నూలుకు బ్రాడ్‌గేజి రైలును నిర్మించవలసిందిగా ఆంధ్ర ముఖ్యమంత్రి రైల్వే శాఖను గట్టిగా అర్థించగలరని ఆశిస్తున్నాను.

"అఖిలభారత మహిళాసభ చేస్తున్న కృషిని గురించి ప్రజలకు-ముఖ్యంగా స్త్రీలకు తెలియచెప్పడం ఎంతైనా అవసరం. కర్నూలులో ఈ సభ జరగడంవల్ల అట్టి అవకాశం కలిగినందుకు హర్షిస్తున్నాను. ప్రభుత్వం శ్రేయోరాజ్యాన్ని నెలకొల్పాలని లక్షిస్తున్న తరుణంలో యిటువంటి ఆవశ్యకత క్రమేణా గుర్తించబడుతున్నది.

"స్త్రీలు విద్యారంగంలో నిజమైన అభివృద్ధి పొందాలంటే ముందు సంఘ సంస్కరణలను అమలుజరపాలి. బాల్య వివాహ నిరోధ చట్టంవంటివి పూర్తిగా ఫలప్రదం కానిమాట నిజమే. దానికి కారణం అవి సరిగ్గా అమలు జరపకపోవడమైనా కావాలి, లేక శాసనంలోని లోపాలైనా కావాలి. ఏమైనా ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల వివాహం విషయంకంటె చదువు సంధ్యల విషయమై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని మాత్రం చెప్పవచ్చు.

"రాజ్యాంగం కింద స్త్రీలకు పురుషులతో పాటు సమాన ప్రతిపత్తి వున్నది. వారు శాసనసభలలోను, ప్రభుత్వోద్యోగాలలోను చేరవచ్చు. తమకు గల హక్కులను స్త్రీలకు తెలియజెప్పాలి. వారు వాటివల్ల పూర్తి ప్రయోజనం పొందేటట్టు చూడాలి. ప్రస్తుతం వారు పడుతున్న చిక్కులను నివారిస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు, మహిళల విద్యాభివృద్ధి జరిగినప్పుడు యిప్పుడు నిరుపయోగంగా వ్యర్థమౌతున్న మానవశక్తి సంపదలు వినియోగంలోకి వస్తాయి.

"పనిపాటులుచేసే స్త్రీలకు హాస్టల్స్ నిర్మించడానికి ద్వితీయ ప్రణాళిక కింద కొంత సొమ్ము కేటాయించాలని అఖిల భారత మహిళాసభ చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం మాత్రం హర్షనీయం.

"భారతమహిళలు ముందడుగు వెయ్యాలి, అయితే చైనా, రష్యా, అమెరికాలను అనుసరించడంద్వారాకాదు. భారత మహిళలకు విశిష్ట స్థానం కల్పించిన మన మహనీయ సంప్రదాయాలను అనుసరించడం ద్వారా మాత్రమే.''

అనంతరం ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ యిలా అన్నారు:

"ఈ సభను యేర్పాటు చేసినవారు నన్ను ఆహ్వానించినందుకు హర్షిస్తున్నాను. దీనిని బట్టి పురుషులు, ప్రభుత్వంలో వున్నవారు సహకరించనిదే తమ సమస్యలను పరిష్కరించుకోలేమని స్త్రీలు గ్రహించినట్టు వ్యక్తమౌతున్నది. (నవ్వు).

"స్త్రీల సాధక బాధకాలు లెక్కించినా, గడచిన పదేళ్ళలోను దేశం సాధించిన అనల్పమైన అభివృద్ధిని వారు గుర్తించక తప్పదు. వేలాది బాలికలు నేడు పాఠశాలలలో, కళాశాలలలో చదువుతున్నారు. నానాటికీ ఎక్కువమంది మహిళలు సాంఘిక సంక్షేమ కార్యకలాపాలకు సిద్ధపడుతున్నారు. వయోజనుల కున్న వోటింగ్ హక్కు మహిళలకు కూడా వున్నది. కనక మహిళలు నిరుత్సాహపడవలసిన పనిలేదు. భవిష్యత్తులో వారు యితోధికంగా అభివృద్ధిని సాధించగలరు.

"ఆర్థికస్వరాజ్య సాధనలో స్త్రీలు కూడా పురుషులతోపాటు సమాన బాధ్యతను నిర్వహించవలసివున్నది. వారు నిరుత్సాహమైన గీతం కాకుండా ఉత్సాహమైన గీతాన్ని పాడగలరని ఆశిస్తున్నాను.

"ద్వితీయ ప్రణాళికకు అవసరమైన ధనాదికాన్ని మనం స్థానికంగానే సమకూర్చుకోవలసి వుంటుంది. కనక స్మాల్ సేవింగ్స్ ఉద్యమంలో స్త్రీలు పాల్గొని యిందుకు ఎక్కువగా సహాయపడాలని కోరుతున్నాను."

శ్రీమతి లక్ష్మీమీనన్ ముఖ్యమంత్రి చొక్కాకు డెలిగేట్ బాడ్జిని గుచ్చారు. తాను వ్యక్తిగతంగా అఖిల భారత మహిళాసభకు 100 రూపాయలు విరాళ మిస్తున్నానని ఆయన ప్రకటించారు.

మహాసభ తాలూకు విషయ నిర్ణయ సంఘం సాయంత్రం సమావేశమై తీర్మానాలను చర్చించింది.

పజిల్స్ పోటీల కంట్రోల్ బిల్లుకు ప్రెసిడెంట్ ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబరు 28—కిందటి పార్లమెంట్ సమావేశంలో ఆమోదించబడిన పజిల్స్ పోటీల బిల్లుకు ప్రెసిడెంట్ ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంలో తమతమ శాసన సభలచే తీర్మానాలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వాలు తగు నిబంధనలు రూపొందించి, ఎప్పటినుంచి యీ శాసనం అమలులోకి రావగలదో కేంద్రానికి సూచించాలని ఇండియా హోంశాఖ అర్థించింది.

కొత్త మధ్యప్రదేశ్ నిర్మాణ సమస్యలు

మధ్యభారత్ మంత్రివర్గం వ్యతిరేకత

గ్వాలియర్, అక్టోబర్ 28—మధ్యభారత్ మంత్రివర్గం నిన్నను ప్రత్యేకంగా సమావేశమై మధ్య భారత్‌ను ప్రత్యేక రాష్ట్రంగానే వుంచాలని ముఖ్యమంత్రి శ్రీ తఖత్‌మల్ జెయిన్ మొన్న జరిగిన ముఖ్యమంత్రుల సభలో చేసిన ప్రకటనను సమర్థిస్తూ తీర్మానించిందని నేడిచ్చట అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. అయితే కార్మిక మంత్రి శ్రీ వి. వి. ద్రవిడ్ మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించక, ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసిన విధంగా మధ్యప్రదేశ్‌ను పెద్దరాష్ట్రంగా రూపొందించాలని కోరినట్టు తెలుస్తున్నది కూడా.

ఫజల్ అలీ కమిషన్ నివేదికపై చర్చకుగాను నవంబర్ 28వ తేదీన అసెంబ్లీ సమావేశం జరిపించాలని కూడా మంత్రివర్గ నిర్ణయం జరిగినట్టు చెప్పబడుతున్నది. మధ్యభారత్ ప్రదేశ్ కాంగ్రెసు చేసిన తీర్మానం, తాను ఢిల్లీలో జరిపిన సమాలోచనలను గురించి ముఖ్యమంత్రి శ్రీ తఖత్‌మల్ జెయిన్ తన సహచరులకు వివరించినారట కూడా.

రాజధాని సమస్య

భోపాల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రతినిధి ఒకరు నేడు భోపాల్‌లో మాట్లాడుతూ, మధ్యభారత్‌లో భోపాల్‌ను విలీనం చేసినప్పుడు భోపాల్ పట్టణాన్ని రాజధానిగా చేయగలమన్న వాగ్దానాన్ని చేయ లేదని మధ్య భారత్ ముఖ్యమంత్రి శ్రీ తఖత్‌మల్ జెయిన్ చేసిన ప్రకటనకు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. కేవలం ప్రయోజనాలదృష్ట్యానే రాజధాని నిర్ణయం జరగాలని, భోపాల్‌లో రాజధానిని ఏర్పాటుచేయడంద్వారానే గ్వాలియర్—ఇండోర్‌లమధ్య రాజధాని సమస్యపై చిరకాలంగా వున్న వివాదాన్ని సులభంగా పరిష్కరించుకొనవచ్చునని కూడా అన్నారు.

వింధ్యప్రదేశ్ వాదన

రీవా, అక్టోబర్ 28—వింధ్యప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రెసిడెంటు శ్రీ యాదవేంద్ర సింగ్ నేడొక ప్రకటన చేస్తూ, తాను, ముఖ్యమంత్రి శ్రీ శంభునాథ్ శుక్లా కూడా వింధ్యప్రదేశ్‌ను విలీనం చేయడమనేది తప్పనిసరి అయినప్పుడు, మధ్యప్రదేశ్‌లో విలీనం చేయాలని కాంగ్రెసు హైకమాండ్‌కు స్పష్టం చేసినట్టు చెప్పారు. హైకమాండ్‌తో జరిపిన సమాలోచనలలో తనకూ, ముఖ్యమంత్రికీ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు ఏర్పడలేదని కూడా అన్నారు.

వింధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని యథాతథంగా వుంచాలని ముందుగా వాదించారని, ఆ తరువాత కాంగ్రెస్ హైకమాండ్‌వారు ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కోరినప్పుడు, ఉత్తర ప్రదేశ్‌లో విలీనం కావడానికి యిష్టపడగలమని, అందుకు కారణాలను కూడా వివరించి వున్నామని తెలియజేశారు. ఫజల్ అలీ కమిషన్‌వారు వింధ్యప్రదేశ్‌ను మధ్యప్రదేశ్‌లో విలీనం చేయాలని సిఫారసు చేసివున్నారు.

యు. పి. విభజనకు రాయబారం

న్యూఢిల్లీ, అక్టోబర్ 27—ఉత్తరప్రదేశ్ విభజనను కోరుతున్న 25 మంది నేడు ప్రధాని నెహ్రూను కలుసుకొని, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ మెమొరాండాన్ని సమర్పించారు.

ఫజల్‌అలీ కమిషన్ సభ్యుడు సర్దార్ కె. యం. పణిక్కర్ సూచించిన విధంగా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను, మూడు కొండ జిల్లాలను, పెప్సూలోని మొహీంద్రఘర్ జిల్లాను, రాజస్థాన్‌లోని ఆల్వార్, భరత్‌పూర్, ధోల్పూర్‌లను చేర్చి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వీరు తమ మెమొరాండంలో కోరినారు.

సంయుక్త మహారాష్ట్ర

విదర్భవాదుల ఆరోపణలు

వార్ధాగంజ్, అక్టోబర్ 28—మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి శ్రీ బ్రిజ్‌లాల్ బియానీ నేడొక ప్రకటనచేస్తూ, ప్రత్యేక విదర్భ రాష్ట్ర వాదనను బలపరచగలనని వాగ్దానంచేసిన శ్రీ శంకరరావు దేవ్, యిప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రత్యేక విదర్భ రాష్ట్ర నిర్మాణాన్ని ఉద్దేశిస్తున్న అకోలా ఒడంబడికపై సంతకాలు చేసిన వారిలో శ్రీ శంకరరావుదేవ్ ఒకరని, ఆయనే యిప్పుడు గతాన్ని విస్మరించి సంయుక్త మహారాష్ట్ర నిర్మాణాన్ని కోరుతున్నారని వారేమహా విదర్భ పరిషత్తు ఆధ్వర్యాన గతరాత్రి యిక్కడ జరిగిన సభలో శ్రీ బియానీ ప్రసంగిస్తూ విమర్శించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన కాకా కలేల్కర్ ప్రసంగిస్తూ, దేశ శ్రేయస్సు దృష్ట్యా విదర్భ ప్రత్యేక రాష్ట్రంగా వుండాలని, ఆ వాదనను తాను హృదయ పూర్వకంగా బలపరుస్తున్నానని అన్నారు. విదర్భను సంయుక్త మహారాష్ట్రంలో విలీనం చేసినప్పుడు, విదర్భవాసులు అనేక కష్టనష్టాలకు గురి కాగలరని అన్నారు కూడా.

నాగపూర్ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ తుంపల్లివార్ మాట్లాడుతూ సంయుక్త మహారాష్ట్ర నాయకులు కేవలం స్వార్థంతో, విదర్భపై పెత్తనం చేయడానికి మాత్రమే విలీనీకరణను కోరుతున్నారని చెప్పారు.

మహా విదర్భ అధ్యక్షుడు, మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ కన్నంవార్ ప్రసంగిస్తూ, మహారాష్ట్ర నాయకులు, పదవీ వ్యామోహంతోను, గుజరాతీలను అణగదొక్కాలన్న కోరికతోను, విదర్భతో సహా సంయుక్త మహారాష్ట్రం కావాలని ఆరోపించారు.

సంయుక్త మహారాష్ట్ర పరిషత్తు అధ్య

«కొత్త ఇండొనీసియన్ ప్రభుత్వం ఏ రాజ్య కూటంలోను చేరదు»

డాక్టర్ హట్టా ఉద్ఘాటన

(మన ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 28—ఇటీవల జరిగిన జనరల్ ఎన్నికల ఫలితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఇండొనీసియా ప్రపంచంలోని రెండు ప్రత్యర్థి రాజ్య కూటాలకు కూడా ఎప్పటివలె దూరంగా వుంటూ తన స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని కొనసాగించగలదని ఇండొనీసియన్ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ హట్టా నేడిక్కడ పత్రికావిలేకరుల సమావేశంలో ప్రకటించారు.

మస్జుమీ పార్టీ పాశ్చాత్యరాజ్యకూటంలో చేరడానికి సుముఖతను ప్రదర్శిస్తున్నట్టు విదేశీయ పత్రికలలో ప్రచురించబడుతున్న వార్తలను చూసి వ్యాఖ్యానించవలసిందిగా కోరగా, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించగలమంటూ మస్జుమీ పార్టీ నాయకుడు మిస్టర్ నతీర్ పదే పదే చేస్తున్న ప్రకటనలలో తనకు పూర్తి విశ్వాసం కలదనీ, ఇండొనీసియా అటు పాశ్చాత్యకూటంలోగాని, ఇటు ప్రాచ్యకూటంలో గాని చేరబోదనీ డాక్టర్ హట్టా స్పష్టంచేశారు.

మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఇండొనీసియాలోని మూడు ప్రధాన కమ్యూనిస్టేతర రాజకీయపక్షాల ప్రతినిధులతోను స్థాపించబడగల మంత్రివర్గం తప్పక సుస్థిరంగా వుండగలదని ఆయన వివరం చేశారు.

ఇండియాలోవలెనే ఇండొనీసియాలోకూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం మాని దానితో సహకరించడం ప్రారంభించిందా? అని ప్రశ్నించగా, ఇండొనీసియన్ కమ్యూనిస్టు పార్టీ మస్జుమీ పార్టీతో కలిసి మాత్రమే ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ వచ్చిందని ఆయనజవాబు చెప్పారు.

ప్రెస్‌ట్రస్టు ఆఫ్ ఇండియా విలేకరి ఇలా వ్రాస్తున్నారు:

"గోవా, మకావోలు కలోనియలిజం అవశేషాలే''

గోవా, మకావోలు కలోనియలిజం తాలూకు అవశేషాలేననీ, ఏ రూపంలో వున్నా కలోనియలిజంను ఇండొనీసియా పూర్తిగా ప్రతిఘటించగలదనీ డాక్టర్ హట్టా ఉద్ఘాటించారు.

అయితే, ఇండొనీసియన్ ద్వీప సముదాయంలో వున్న పోర్చుగీస్ టిమోర్‌పై ఇండొనీసియా కెట్టి హక్కు లేదనీ, మాజీ నెదర్లాండ్స్ ఈస్టు ఇండీస్ సరిహద్దులే ఇండొనీసియా పరిహద్దులుగా పరిగణించబడాలని లింగాడ్జటి ఒడంబడికలో ... అందుకు కారణమనీ, పశ్చిమ న్యూగినీ ... ఇండొనీసియా పట్టుపడుతున్నదనీ ... చాడు.

డాక్టర్ హట్టా నేడు ... యువజనోత్సవంలో గడిపి, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అమిత ఆసక్తితో పరిశీలించారు.

ఇండొనీసియన్ ప్రతినిధివర్గం

ఇండొనీసియన్ నౌకా యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడు రియర్-అడ్మిరల్ ... నాయకత్వం క్రింద ఇండొనీసియన్ నౌకాశాఖకు చెందిన ఒక ప్రతినిధివర్గం నేటి సాయంకాలం ఢిల్లీకి వచ్చింది.

సతీసమేతంగా వచ్చిన ఈ రియర్-అడ్మిరల్‌కు భారత వైమానికదళ సభ్యులు సైనిక వందనం సమర్పించారు.

అర్జెంటినా ప్రభుత్వం పూర్తి అధికారాలతో సి జి టి కార్మిక యూనియన్ నిర్వహణాధికారిని నియమించదలచింది.

డెహ్రాడూన్‌లో గుండెను ఆపరేషన్‌చేసే కేంద్రాన్ని స్థాపించడానికి యు. పి. ప్రభుత్వ మొక ప్రతిపాదనను గురించి ఆలోచిస్తున్నది.

నేడు శ్రీ శంకరరావుదేవ్ నేడు బెల్గాంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి తాను పూర్తిగా కృషి చేయగలనని, ఆ దీనికూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సాధించాలనికూడా అన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని ఒకవేళ రాష్ట్రం సిద్ధించినా, దానికి తాను సమ్మతించనని అన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి ఎంత విలువకలదో, రాష్ట్రాల పునర్నిర్మాణానికికూడా అంతకంటె హెచ్చు ప్రాముఖ్యతకలదని నొక్కివక్కాణించారు.

హోసూరు, కృష్ణగిరి తాలూకాలు

ఆంధ్రరాష్ట్రంలో చేర్చవలెన ఆంధ్ర మంత్రులకు విజ్ఞప్తి

కర్నూలు, అక్టోబర్ 28—మద్రాసు అసెంబ్లీలో హోసూరు ప్రతినిధియైన శ్రీ ఎం. మునిరెడ్డిగారు నిన్న ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిని, ఉపముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి, ప్లానింగ్ పరిశ్రమల మంత్రి శ్రీ కళా వెంకటరావుగార్లను సందర్శించి మద్రాసు రాష్ట్రంలో సేలం జిల్లాకు చెందిన హోసూరు తాలూకాను, ఉత్తర కృష్ణగిరి తాలూకాలోని కొన్ని భాగాలను ఆంధ్రరాష్ట్రంలో చేర్చవలసిన ఆవశ్యకతను గురించి ముచ్చటించారు.

పై నుదహరించిన ప్రాంతాల ప్రజలలో అధిక సంఖ్యాకులు తెలుగు మాతృభాషగా కలవారనీ, నవంబర్ 3వ తేదీనుంచి ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ... జరుగనున్న సరిహద్దు సంప్రదింపులలో ఈ సమస్యను కూడా పరిశీలించి ఆ ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో కలిపేటట్టు చూడవలెనని వారు విన్నవించారు.

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

మానవత్వంలోని మధురభావమే భూదానోద్యమానికి ప్రాతిపదిక

శ్రీ నాటి సాయంత్రం పార్వతీపురంలో వినోబాజీ ఉపన్యసించిన సభకు దాదాపు 15,000 మంది వచ్చారు. వారిని చూడగానే అనంతమైన ఆత్మశక్తి ఆయనకు సాక్షాత్కరించినట్లయింది.

ఆ భావావేశంలో వినోబాజీ తనకు మొదటి సారిగా భూదానలక్ష్యం ఎలా స్ఫురించిందో వివరించారు. ఆ తొలి అనుభవం గురించి ఆయన చెప్పిన మాటలివి:

"పోచంపల్లి గ్రామీణులు తమకు భూమి కావాలని కోరగానే అదే గ్రామంలోని శ్రీ రామచంద్రారెడ్డి లేచినిలబడి, తొలి "భూదానాన్ని" ప్రకటించారు. "ఇది యథాలాపంగా జరిగిన సంఘటన మాత్రమేనా? లేక దీని వెనక దైవ సంకల్పమేదైనా దాగివున్నదా?" అని నేను తర్కించుకున్నాను.

ఇక్కడి 80 ఎకరాల నేలకావాలని కోరేగ్రామస్థులున్నారు. వెంటనే 100 ఎకరాలు యిస్తానన్న ఆసామికూడా యిక్కడేవున్నారు. ఈ విధమే మరొకచోట జరగడం అనూహ్యమా? ప్రజలు తమ మనస్సులోని మాటను వెలిబుచ్చగల శక్తిమంతులైతే యిది ఎన్నటికీ అసాధ్యంకాదు. మనిషి కేవలం తన ఆలోచనను పురస్కరించుకొని వ్యవహరించడు. పరిసర ప్రపంచంలో జరుగుతూవుండే సన్నాహాలు అతణ్ణి ప్రేరేపిస్తాయి. గ్రామంలో భూమికి విరాళమిచ్చిన దాత ప్రత్యక్షకారణభూతుడైన మాట నిజమే. కాని, ప్రపంచం కూడా అట్టి కార్యక్రమానికి సిద్ధంగా వున్నదని మనం గ్రహించాలి.

"ప్రకృతి చర్యలు ఎప్పుడూ పాక్షికంగా వుండవు. పిల్లకు ఆకలి కల్పించిన ప్రకృతి తల్లికి స్తన్యమివ్వడమేకాక, పిల్లను పోషించేటట్టు కూడా తల్లిని ప్రేరేపిస్తుంది.

"ఇలా ఆలోచించుకొంటూ వుండగా తక్షణ నాకీ ఆలోచన స్ఫురించింది. విశ్వశక్తి ఏదో ఒక కొత్త లక్ష్యాన్ని సాధింప నడుముకట్టినట్టు నేను గ్రహించాను.

"అంతట నాలోకొన్ని సందేహాలు కలిగాయి. ఈ నూతన కార్యక్రమాన్ని సాగించడం నేనెట్లా చేయగలను? ... సమాధానం తోచింది. అయితే, శ్రీలభ్యోన్నత్యుగాక? కాని, నాకు వున్నది కనక య... కదా? పురుషులు స్త్రీలను ... ఏకు సంపూర్ణ విశ్వాసమున్నది ... కనక నిబద్ధ నిర్వర్తించగలవు" అని సమాధానం వచ్చింది.

"నా చేతిలో యిప్పుడు వంద ఎకరాలున్నాయి. నేను అంచనావేసి చూడగా అయిదు కోట్ల ఎకరాలు కావలసి వుంటుదని తేలింది. అంటే యిప్పుడు నా వద్దవున్నదాని కంటే అయిదులక్షల రెట్లు ఎక్కువన్నమాట. కాని ఆ సంఖ్యను చూచి భయపడడమా? నాకు గోచరించినదైవసంకల్పాన్ని గ్రహించి ముందుకు సాగడమా? నేను దైవసంకల్పాన్ని గ్రహించలేకపోతే యిక హింసా విధానాల్ని అవలంబించడమో, విరాళవాదిగా మారడమో తప్ప నాకు గత్యంతరంలేదు. ఆరెంటికీ నేను సిద్ధపడలేదు. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాను.

"మరుసటి మజిలీలో నా కొత్త సిద్ధాంతం గురించి అక్కడి గ్రామీణులకు చెప్పాను. మొట్టమొదట నేను తెలంగాణా పరిస్థితులను గురించి స్వయంగా తెలిసికోడానికి మాత్రమే బయలుదేరాను. భూదాన యజ్ఞం గురించి నాకప్పుడు ఎట్టి ఆలోచనా లేదు. కాని, అహింసా ధర్మం వర్ధిల్లాలంటే ఈ దైవనిర్దేశాన్ని గమనించి అనుసరించక తప్పదని గ్రహించాను. ఒకప్పుడు వానరసేన కూడా రామకార్యాన్ని నిర్వర్తించింది. మానవలక్షణాలు కలిగి అహింసా ధర్మంపట్ల ప్రగాఢమైన విశ్వాసంకల నేను వానరములకంటె మిన్నకాదా? వానరములద్వారా తన కార్యం సాధించుకొన్నవాడు నన్నుమాత్రం తన కార్యసాధనకు ఉపకరణం చేసికోడా?

"ఈ విధంగా రెండవ గ్రామంలో నే పుత్రుడు తండ్రిని అడిగినట్టుగానేను భూదానం కోరాను. నా ఆంతర్యం గ్రామీణులకు తెలియదు. పూలదండలతో నాకు స్వాగతమివ్వడానికి వారు నిలబడివున్నారు. ఆ మాలలు చాలా అందంగావున్నా, వాటికి తల్లి అయిన భూమి యింకా సుందరమైనది. పూలు దైవార్చనకు ఉద్దిష్టం కాగా, నేను భూమినిమాత్రమే కోరుతున్నానని చెప్పాను. నేను మీ పుత్రుడనే—మీ కుటుంబంలో ఒకడినే. మీకు నలుగురు కుర్రాళ్ళుంటే నాకు అయిదవ వాటా యివ్వండి."

రచన
శ్రీ దామోదరదాస్ ముందాడ
(వినోబాజీ కార్యదర్శి)

వారికి చాలా విస్మయం కలిగింది. కాని హిరోషిమాపై పడిన యాటంబాంబు ప్రభావం ఎట్టిదో వారిపై నా మాటల ప్రభావం అలా పనిచేసింది. వారు నాకు 60 ఎకరాలు యిచ్చారు. నిన్ననే నాకు 100 ఎకరాలు వచ్చినాయి. ఇక కార్యక్రమం ప్రారంభమయింది.

"అప్పటినుంచీ నాలుగేళ్లు గడచిపోయాయి. నేటికి 40 లక్షల ఎకరాల భూమి సేకరించబడింది. నాలుగున్నర లక్షలమంది దాతలీ విరాళమిచ్చారు. బీహార్‌లో నాకు కలిగిన అనుభవాన్నిబట్టి సత్యయుగం అవతరించినట్టే తోచింది. నాకు భూమి విద్దామనుకొంటే తీసికోనేవారు లేరని కూడా కొందరు తెలియజేశారు."

అనంతరం వినోబాజీ సర్వోదయ ఆదర్శం గురించి క్రింది విధంగా వివరించారు:—

"సర్వోదయ సమగ్రమైన ఆదర్శం. విశ్వమానవ సౌభ్రాత్రాన్ని, సమానత్వాన్ని అది ఉపలక్షిస్తున్నది. ఈ ఆదర్శంవల్ల విశ్వాసంగల వ్యక్తి ముందు తక్కినవారి అవసరాలను తీర్చి కాని, తన అవసరాలు చూసుకోడు. "ముందు అందరు భుజించ నివ్వండి. తర్వాతనే నా మాట" అనే ధోరణిలో అతడి ఆలోచన సాగుతుంది. ఈ ఆదర్శం ఎప్పటికైనా సిద్ధిస్తుందాఅనినన్ను అడుగుతూవుంటారు. కాని మన యిళ్ళలో యిది అనుసరించబడడం లేదా? తల్లిలో సర్వోదయాదర్శం మూర్తీభవించలేదా? ఇంట్లో అందరు భుజించిన తర్వాత కాని తల్లి భుజించదు కదా? తల్లి అనుసరించే ఈ విధానమే సర్వోదయపద్ధతి. వ్యక్తిగతంగా యిప్పుడు అవలంబించబడుతున్న ఈ విధానాన్నే సంఘానికి అనువర్తింపజెయ్యాలి. వ్యక్తి శ్రేయస్సుకు, సంఘ శ్రేయస్సుకు వైరుధ్య మున్నదనుకోడం పొరపాటు. ఏ తల్లి కూడా తన శ్రేయస్సుకు, పిల్లల శ్రేయస్సుకు వైరుధ్యమున్నదనుకోదు. ఇదే సూత్రాన్ని మొత్తం గ్రామానికి వర్తింపజేస్తే యింకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఈ సూత్రాన్ని ఎంత సులభంగా అర్థం చేసికోవచ్చునంటే, కోరాపుట్టి జిల్లాలో నేనీ మాట చెప్పగానే అయిదువందల గ్రామాలవారు తమకున్న భూమినంతను గ్రామ దానానికి విరాళమిచ్చారు. ఈ విధంగా నేను దేశీయులను నిజమైన స్వప్రయోజనం చూసుకోనేటట్టు చేస్తున్నాననే నాఅభిప్రాయం. వ్యక్తిగతమైనయాజమాన్యపు హక్కులను అందరు వొదులుకొన్నప్పుడే ప్రతి వ్యక్తి శ్రేయస్సు పరిరక్షించబడుతుంది."

మరుసటి రోజున కొట్టాయంలో ప్రార్థన సమావేశంలో వినోబాజీ తన హృదయ వేదనను సభ్యులకు క్రింది విధంగా వెల్లడించారు:

"స్వరాజ్యం వచ్చింది. కాని, దానివల్ల కలగవలసిన ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామా? స్వరాజ్యమంటేనే వికేంద్రీకరణ. కాని, ప్రస్తుతం ఢిల్లీ, కర్నూలు పట్టణాల నుంచే పరిపాలన సాగుతున్నది. గ్రామదానం ద్వారా మాత్రమే అధికార వికేంద్రీకరణ జరిగి, గ్రామ రాజ్యం, రామరాజ్యం యేర్పడగలదు. ప్రధాని అపేక్షిస్తున్న విశ్రాంతిని అప్పుడే మనం ఆయన కివ్వగలం. అధికార వికేంద్రీకరణ ద్వారా క్రమేణా "శాసన విముక్తి" కలుగుతుంది. అదే రామరాజ్యం; అదే సర్వోదయం."

ఆ సాయంత్రం వినోబాజీ అనుయాయులు భావి కార్యక్రమం గురించి తర్కించుకొంటూ వుండగా ఆయన వచ్చి, ఆ పక్కన వున్న గుట్టపైకి వెళ్దాం రమ్మని పిలవగానే అందరు ఆశ్చర్య పోయరు. వారు నెమ్మదిగా దానిపైకి ఎక్కి ఆసీనులైన పిమ్మట వినోబాజీ యిలా ఉద్బోధించారు:—"మన ఆదర్శం ఎన్ని ఎకరాల రూపంలో సిద్ధించిందని ఎప్పుడూ ఆలోచించకండి. అది ప్రజలహృదయాలలో బాగా హత్తుకొనేటట్టు మాత్రం చూడండి. వారీ ఆదర్శాన్ని సంపూర్ణంగా అర్థం చేసికొన్నప్పుడు మనకు లభించే ప్రతిఫలాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మనం గ్రామదానాన్ని ఆపేక్షించినప్పుడు వారు యివ్వలేదా? సంపత్తి దానం మనం కోరినప్పుడు వారు ముందుకు రాలేదా? 'క్విట్' ఇండియా వుద్యమం ప్రారంభమైనప్పుడు ఎంతోమంది దేశంకోసం అసువులను బాయలేదా? మన ప్రజలలో సాటి మానవులపట్ల ప్రేమ కొరవడడంలేదు. కరుణ లోపించడంలేదు. ఆకొన్నవారిని పోషించడంలో వారికెంతో ఆనందం వున్నది. భూదానయజ్ఞం ద్వారా ఎట్టి ఫలితాలు సాధించవచ్చునో అప్పుడే రుజువయింది. దీనికి వ్యతిరేకంగా బయలుదేరిన వాదాలన్నీ కోరాపుట్టిలో పేక ముక్కలమేడవలె కూలిపోయినాయి. ఈ జ్వాల క్రమంగా వ్యాపించి ఉత్కళను భారత దేశాన్ని మాత్రమేకాక యావత్ప్రపంచాన్ని కూడా చుట్టుముట్టడం ఖాయం."

కొంతసేపు నిశ్శబ్దంగా వున్నతర్వాత వినోబాజీ యిలా అన్నారు:—

"వర్తులాకృతిలో బయలుదేరిన రేఖ తిరిగి బయలుదేరినచోటికే చేరుకొన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైన భూదానోద్యమం ఈ విశాలాంధ్రలోనే మంగళాంతం చెందుతుందేమో?"

పర్వతాగ్రంపై చేసిన ధర్మ ప్రసంగం వంటి ఈ ఉద్బోధనను వినగానే ఆయన అనుయాయులు చలించిపోయారు. తమ గురుతర బాధ్యతను గుర్తించారు.

ఇంతలోనే వినోబాజీ ప్రభృతులు ఆసీనులైవున్న ఆ భూమి యజమాని అక్కడకువచ్చి, ఆ నేలనంతను వినోబాజీకి భూదానం కింద యిచ్చేస్తున్నాననీ, తనను, తన కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందని చెప్పారు. కొంతసేపటికే ఒక రిక్షావాలావచ్చి తన ఆదాయంలో ఆరవవంతును సంపత్తి దానానికి యిస్తున్నానని చెప్పారు. అతడి నెలసరి రాబడి 18 రూపాయలు మాత్రమే.

స్థానిక విద్యార్థులు తమ కాలేజీకి కట్టే డబ్బులు ఒకవంతును విరాళమివ్వడానికి నిశ్చయించుకొన్నట్టు వేరొక వార్త వినవచ్చింది.

స్వల్పమైన ఈ విరాళాలుకూడా నవ యుగావతరణను సూచించడం లేదా?

"హింసా విధానం మానవుని భీరువుని చెయ్యగలదు"

రెండవ వారం పర్యటనలో ఆచార్య వినోబా ప్రబోధం

రాణానుండి నరసన్నపేటకు 5 మైళ్ళు. నరసన్నపేట ఉత్తరాలుకాకు ముఖ్యపట్టణం. ఆచార్య వినోబాభావేకు విడిది స్థానిక వున్నతపాఠశాలయందు ఏర్పాటుచేశారు. గ్రామములోని ప్రముఖులు, పంచాయతీ అధ్యక్షులు భావేకు స్వాగతమిచ్చారు దినమతయు మేళములతో ఆవరించి యుండెను. ప్రార్థనసమావేశమునకు ముందు వర్షముపడెను. సమావేశము 3.30 గంటలకు ప్రారంభింపబడెను.

సమావేశంలో కొంత గలభా జరుగుతున్నట్టు బాబా గమనించారు. అంతట ఆయన ప్రారంభంలోనే క్రమశిక్షణనుగురించి, సభ్యతనుగురించి చెప్పారు. పెద్దగ్రామముగుటచే పట్టణపోలికలు కనబడినవి. పట్టణవాసుల కర్తవ్యాన్నిగురించి బాబాజీ వుపన్యసించారు. దానపత్రములు ఎక్కువగా లభించకపోయెను.

రచన
శ్రీ ఆర్. కె. రామలింగారెడ్డి

9 వతేదీ వుదయము 5గంటలకు ఆచార్య వినోబాభావే నరసన్నపేటనుంచి సింగుపురము బయలుదేరారు. సింగుపురము చిన్న గ్రామము. విడిది అప్పారావు మాధ్యమిక పాఠశాలలో ఏర్పాటు చేశారు. గ్రామస్తులంతాకలసి భోజనము ఏర్పాట్లు చేసిరి. విడిదిప్రక్కననే కొండగుట్టమీద దేవాలయము వుండెను. ఇక్కడ దానపత్రములు కొంచెం ఎక్కువగానే లభించెను. వాతావరణము అనుకూలంగానేవుంది. ప్రార్థనాసమావేశంలో గ్రామీణుల కర్తవ్యాన్నిగురించి, గ్రామ ఐక్యతనుగురించి, భూదానవుద్యమంలో గ్రామస్థులంతా ఎందుకు పాల్గొనవలెనో వివరంగా చెప్పారు..

సాయంత్రం అమెరికాదేశమునుంచి వచ్చిన "రాల్ఫ్ వ్లాక్ వుడ్‌గారు బాబాజీని దర్శించారు. పర్యటనలోనాలుగురోజులు వుండదలచారు. రెండు సంవత్సరములు మనదేశములోవుండి, మనదేశపు తత్వచింతనుగురించి తెలుసుకున్నారు. అమెరికాను చూచుటకు వెళ్ళాలని ఒకరుచెప్పగా, అమెరికాలో యేమియున్నది? అంతా భౌతికనిర్మాణమే. తాత్వికదృష్టేలేదు. అక్కడ ఏమిచూస్తారన్నారు. అహింసాయుతంగా ఆర్థికరంగంలో విప్లవము తెచ్చి సమానత్వాన్ని సాధింప ఈవుద్యమాన్ని నడుపుతున్నవ్యక్తితో కొద్దిరోజులుండాలనేకోర్కె ఈ అమెరికాదేశస్థునికి కలగడం మాకో చాలమందికి ఆశ్చర్యం కలిగింది. అమెరికాదేశము సంపన్నమని, స్వర్గతుల్యమునిమగా వుండునని ప్రతి ముగ్గురిలో ఒకరికి కారువుండునని, ప్రతియింటికి ఒకరేడియోవుండునని వినుచున్న మనకు అమెరికనే చెప్పినమాటలు చాల వింతగావుండెను.

10వతేదీ వుదయము 5-30 గంటలకు సింగుపురమునుండి శ్రీకాకుళమునకు బయలుదేరితిమి. 8 మైళ్ళదూరము నరసరి (టంకు రోడ్డు). శ్రీకాకుళం జిల్లాకు ముఖ్యపట్టణము. పట్టణములో ప్రవేశించునపుడు రొక్కం రామమూర్తిగారు, సీతారామస్వామిగారు పట్టణ పురపాలక సంఘాధ్యక్షులు స్వాగతమిచ్చారు. బాబాజీ విడిది రహదారీ బంగళాలో పెట్టారి. మిగతా యాత్రాదళంవారికి వున్నతపాఠశాలలో యేర్పరచి యుండిరి. విడిదికి చేరినవెంటనే అసెంబ్లీ స్పీకరు రొక్కం లక్ష్మీనరసింహందొరగారువచ్చి కలసిరి. జిల్లా ముఖ్యస్థానమిది. జిల్లాలోని జిల్లా అధికారులందరూ వుదయమే వచ్చి దర్శించారు.

వర్షము అప్పుడప్పుడు పడుచుండెను. పెద్దమైదానములో ప్రార్థనసభ ఏర్పాటుచేయబడింది. ప్రార్థనాసమావేశమునకు ముందువర్షము పడెను. ప్రార్థనాసమావేశము ప్రారంభించినపుడుకూడ వర్షము పడుచుండెను. ప్రార్థనాసమావేశంలో ప్రపంచంలోజరుగుచున్న గందరగోళములనుగురించి అశాంతికిఅవ్యవస్థ ముఖ్యకారణమని ఈఅవ్యవస్థకు కారణం నిర్వాహకు లనబడేవారనిసభామధ్యములో విపరీతవర్షం రావడంవలన ప్రేక్షకులలో గలిగిన అవ్యవస్థను నిర్వాహకులు సర్దడం అపమంటూ ఈసమావేశం పవిత్రమైనదని తానే సర్దుదునని సభలో మౌనంగా వుండవలెనని భావే కోరారు. అంత పెద్ద సమావేశం వర్షము పడుచున్నప్పటికీ ప్రశాంతంగానే సాగింది.

ఆచార్య వినోబాభావే వుపన్యాసంలో ఇలా చెప్పారు. కొంతమంది పోలీసులు సైన్యం లేకపోతే వింటారా అని అంటారు. కాని, బలవంతంవలన నొక్కిపెట్టే శాంతి మృతశాంతి. దెబ్బవేసి శాంతి యేర్పరిస్తే నిర్భయత్వాన్ని పోగొడుతున్నాము. నిర్భయత్వం మానవులకుండవలసిన ముఖ్యగుణము దానిని నాశనంచేస్తేమనం ప్రజలను పిరికిపందలుగాను, బానిసలుగాను చేసినవారమవుతాము. కేంద్రీకృతంగా శాసనవ్యవస్థ నడచినంతకాలం శాంతి వుండదు. భారతదేశమంటే భయపడి పాకిస్థాన్ సేనలుంచుకుంటే, పాకిస్థాన్‌కు భయపడి భారతదేశం సేనలుంచుకొంటుంది. అమెరికా భయంతో రష్యాసేనలుంచితే, రష్యా భయంతో అమెరికా సేనలుంచుతుంది. శాంతినిగురించి అందరూ చెబుతున్నారేగాని వారు చేసేపనులకు ప్రజలకుభయం కలుగుచున్నది. రాజ్యాన్ని వికేంద్రీకృతం చేసి శాసనరహిత, పీడనరహిత సమాజాన్ని నిర్మించాలి. దీన్నే సర్వోదయమంటాం. దేశంలో వ్యాపించిన అశాంతిని వివరిస్తూ మనం దొంగతనాన్ని తప్పుగాయెంచి శిక్షిస్తున్నాము. కూడబెట్టటమునే సంగ్రహాన్ని తప్పుగాయెంచటంలేదు. అందుచేతనే నేడు కోర్టులలో వేయబడుశిక్షలు న్యాయముగా లేవు. దొంగతనం ఎందుకు చేయవలసివస్తోంది? తిండికి లేకపోవడంవలన చేస్తున్నారు.

"కూడబెట్టువారు కూడబెట్టినందువలననే దొంగలు దొంగిలించుచున్నారు. దొంగతనం ఎంత తప్పో, కూడబెట్టటంకూడ అంతతప్పే. దొంగతనం చేసినవారికి సర్వోదయంలో శిక్షవేయక భూమిఇచ్చి పండించి కుటుంబాన్ని పోషించుకొమ్మని భూమిని ఇచ్చెదము. నేటి వ్యవస్థను విమర్శిస్తూ శ్రమజీవులను, బుద్ధిజీవులను,సంఘంలోవిభజించటమంటే కొందరు తలలుమాత్రము, మరికొందరు మొండెములుమాత్రం వుంచినట్లు అవుతుంది..

"సామాజిక వ్యవస్థలో భేదములుయగుపడును. ఈ భేదములు నశించుటకొరకే శ్రమజీవులకు, బుద్ధిజీవులకు సంఘములో సమానమైన స్థానముండవలెను. దీనికొరకే మేము యీనాడు చేయుచున్న కృషియనియు, అందరూ భూదానయజ్ఞములో పాల్గొనవలెననియు గ్రామదానానికి కృషి చేయాలనికోరారు.

ఇక్కడ సమావేశం తరువాత యెక్కువగా పాలము భూదానరూపముగా యివ్వబడెను. రాత్రి జోరుగా వర్షము పడుచుండెను. విడిదిలోనున్న యాత్రాదళమువారికి వుండుటకు లేని పరిస్థితిలో వుండిరి. విడిదికి యేర్పాటుచేసిన పాకలన్నియు కారుచుండెను. వర్షమునకుతోడుగా, గాలి వీచుచుండెను. రాత్రి అంతయు తుపానుగాలి వీచింది.

11 వతేదీ వుదయము 2మైళ్ళదగ్గరలో వున్న సప్తపురములకు వెళ్ళవలసియుండెను. ఉదయముననే మేము, మేముదిగు విడిది సప్తపురములో యేవిధముగావున్నదో చూచి, బాబాజీ విడిది కూడ యేవిధముగావున్నదో చూచి తిరిగివచ్చి కార్యక్రమము మార్పుకు చూడదలచితిమి. బాబాజీ కార్యక్రమములో యేమార్పుచేయకుండా దారిలో చెట్లుపడిపోయి అడ్డముగా వున్నప్పటికీ బురదలోనే నడిచి సప్తపురములలో ఒకటగు ఫజల్‌బేగ్‌పేట చేరెను. ఫజల్‌బేగ్‌పేట సప్తపురములలోని ఒక చిన్నగ్రామము.

ఉత్తరప్రదేశ్‌లో బాబాజీ పర్యటించినపుడు హైదరాబాద్‌లో దివాన్‌గావుండిన సర్ కిషన్‌గారి మనుమరాండ్రచేత సప్తపురములు 8 వేల యెకరములు దానముగా యివ్వబడెను. అందుకొరకే విడిది ఇంత తక్కువలో పెట్టబడెను. గ్రామములోని ప్రజలంతా ఐక్యతతో గ్రామాభివృద్ధికి పాటుపడుచుండిరి. యువకులు, యువజన సంఘాలు ఏర్పాటుచేసుకొని గ్రామాభివృద్ధికి కావలసిన పనులన్నియు చేయుచుండిరి.

ఈ గ్రామాన్ని శ్రీకాకుళం పురపాలక సంఘంలో కలపవలయునని ప్రభుత్వం ఆలోచించుచున్నదని, గ్రామవాసులు అందుకు విముఖంగా వున్నారని, తమ పంచాయతీలోనే గ్రామాభివృద్ధి యున్నదని తలంచుచుండిరి. బాబాజీ మేము అనుకున్న సమయము కంటె ఆకస్మికంగా వచ్చి చేరిరి. చిన్న యిండ్లలోనే మా విడిది. ఆతిథ్యమంతా గ్రామీణులదే. ప్రేమతో హృదయమిచ్చి మాకు అన్ని సౌకర్యములు యేర్పాటు చేసిరి. గాలి వాన వలన ఏర్పాట్లలో కష్టాలు కలిగెను. కాని గ్రామంలో ఐక్యతవలన యిబ్బందులు సమసిపోయినవి. సాయంత్రం ప్రార్థన సమావేశంలో సర్వ మానవులు ఏకమని అర్థం చేసుకొను సంస్కారము మన దేశములో వున్నదని, హెచ్చు తగ్గులు దూరంచేసి జాతి మత భేదాలు లేకుండా ఆచరణలో పెట్టడంలో జీవిత సౌందర్య మన్నారు.

నవసమాజ నిర్మాణం

నవ సమాజ నిర్మాణం ప్రజలే ఏర్పాటు చేయవలెనని కోరారు. ఖద్దరును గురించి చెబుతూ ఖద్దరు కొనడమంటే గుప్త దానం చేస్తున్నామని అనుకోవా లన్నారు. అన్నిటికంటే గుప్తదానం గొప్పదనియు, యిచ్చేవాడు దాత యనియు, పుచ్చుకొనువాడు దీనుడనియు తెలియదని, దీని వలన అహంకారం దాత కుండదనియు దీనత్వం పుచ్చుకొనువాని కుండదని చెప్పిరి. గ్రామంలో పరిశ్రమలు, అభివృద్ధి పొందితేగాని, సౌభాగ్యం, సంపదలు అభివృద్ధి చెందవనియు, స్వయం పోషకత్వం గ్రామాలలో ప్రస్ఫుటంకావాలనియుచెప్పిరి. సాయంత్రం రొక్కం వారు "స్పీకర్" వచ్చిరి. బాబాజీతో కలసిరి. బాబాజీగారితో సుబ్రహ్మణ్యం గారు, నేను, గోపరాజు రామచంద్రరావు గారు యాత్రాదళ వ్యవస్థను గురించి మాట్లాడిరి. ప్రభుత్వ సహాయం యాత్రా దళమునకు అనవసరమనియు, మీరే అన్నివిధముల యేర్పాటు చేయవలయుననియు కోరిరి. ప్రభుత్వం చూపుచున్న ప్రేమ మంచిదేగాని, వారిమీద ఆధార పడడం మంచిదిగాదని, అన్ని మీరే చేసుకోవాలని కోరారు.

12వ తేదీ ఉదయం 5-30 గంటలకు చిలకపాలెం బయలుదేరితిమి. విడిది ఎనిమిది మైళ్ల దూరంలో వుండెను. బాబాజీ విడిది ట్రావెలర్స్ బంగళాలో యేర్పరచిరి. మిగతా కార్యకర్తల విడిది నాలుగు ఫర్లాంగుల దూరంలో వుండెను. ఉదయం యాత్రాదళ కార్యకర్తల సమావేశం జరిగెను. కార్యకర్తల సమావేశంలో బాధ్యతలను, కర్తవ్యాలను గురించి వివరించుచూ ప్రభుత్వం వలన అనేక యేర్పాట్లు జరుగుచున్నట్లు వినుచున్నాను. ప్రభుత్వ సహాయాన్ని తగ్గించుకొనిన, నైతిక ప్రభావం మీ మీద పడుతుందని, ప్రజలే అన్ని ఏర్పాట్లు చేసిన బాగుండునని చెప్పిరి.

సమావేశంలో వేద కుమారి గారు, అనంతలక్ష్మి గారు, మల్లికాంబ గారు, రాజ్యలక్ష్మి గారు, కుసుమకుమారి గారు,రాధమ్మ గార్లును, గోపరాజు రామచంద్రరావు గారు, మల్లికార్జున గుప్త గారు, భవనం గారు సుబ్బయ్య గారు, ముద్దు శెట్టిగారు, వెంకటశాస్త్రి గారు, కనకరాజు గారు, గజపతి రావు గారు, రామకృష్ణగారు మొదలగువా రుండిరి. రొక్కం నరసింహం గారు మధ్యాహ్నం వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ సంఘం తరపున భూదాన కార్యక్రమం నెరవేర్చుటకు ఏర్పరుపబడిన వుప సంఘ కన్వీనర్ మండలి వెంకటకృష్ణగారు బాబాతో కలియుటకు వచ్చి యుండిరి.

"ప్రేమ తగ్గడానికి ధనతృష్ణే కారణం"

సాయంత్రం ప్రార్థన సమావేశంలో ప్రేమభావం సమాజంలో తగ్గిపోవుటకు, ధనానికి ప్రాధాన్యం కారణమన్నారు. "పూర్వం నుంచి మన దేశంలో వున్న గ్రామ వృత్తులు, భూ విధానం నేడు లేకపోవుటచే ధనం అవసరమైంది. దీని ప్రాముఖ్యత అధికమైపోయింది. ఈ డబ్బు కొరకు మాతృ సమానమైన భూమిని అమ్మి వ్యవసాయం రానివారి పిడికిటి లోనికి పోనిచ్చుచున్నాం. అందువలననే దేశంలో ప్రేమ నశించిపోయింది. సమానత, సత్యనిష్ఠ, ఐక్యత ఆచరణలో పెట్టేదే సర్వోదయం. ఈ సమానతలోనే, గౌరవం ఔదార్యం యిమిడి యున్నవి. అట్టి సర్వోదయ సమాజ నిర్మాణానికి మొదటి మెట్టు భూదాన యజ్ఞం. చివరి మెట్టు సర్వ సమానత యేర్పడి భూ యజమాని భగవంతుడేయని గుర్తించుట. భూమి అంతా గ్రామానిదే" అన్నారు.

మండలి వెంకట కృష్ణా రావు గారు సాయంత్రం కలిశారు. వారితో కాంగ్రెసువారు ప్రత్యేకంగా భూ సేకరణ చేయమని, కూటములు యేర్పాటు చేసుకోమని, ఎన్నికల సమయంలో యే విధంగా పని చేస్తారో ఆ విధంగా పనిచేయమని చెప్పిరి. 13వ తేదీ ఉదయం 5 గంటలకు పొందూరు బయలుదేరితిమి. పొందూరు యిక్కడి నుండి ఎనిమిది మైళ్ళు. ఉన్నత పాఠశాలలో మా విడిది యేర్పాటు చేసిరి.

పొందూరు ఖద్దరుకు చాలా ప్రాముఖ్యత వహించి యున్నది. పొందూరు సన్న ఖద్దరు అన్ని ప్రాంతములలోనికి యెగుమతి చేయబడుచుండెను. ఆంధ్ర రాష్ట్రంలోని ఖద్దరు వుత్పత్తి కేంద్రాలలో ముఖ్యమైనదిగా వున్నది. ఖాదీ సంఘం తరపున హనుమంత రావు గారు, చిట్టి పంతులు గారు, స్వాగత మిచ్చిరి. ఉదయం సమావేశంలో యిక్కడ వున్న రైతులందరూ ఆరవ వంతు దాన మివ్వవలెనని, భూమి హీను లుండరాదని కోరిరి. సమావేశంలో వున్న వారందరూ యిచ్చెదమని యంగీకరించిరి. సాయంత్రం మూడు గంటలకు ఖాదీ ప్రదర్శనం చూచుటకు వెళ్లిరి. అక్కడ వీరి యెత్తున నూలుతులాభారముగా అక్కడివారు అర్పించిరి. గ్రామ జీవితం శోభ కనబడుచుండెను.

సాయంత్రం ప్రార్థన సమావేశంలో తులాభారమునకు ఎందుకు నిరాకరించినది తెలుపుతూ "పూర్వం రాజులు మాత్రమే తులా భారం వేయించుకొను చుండిరి. దాని వలన వ్యక్తికి ప్రాధాన్య మిచ్చి పూజించుట యగును. దీనికి నేను విరోధిని" అన్నారు. ఖాదీని గురించి దాని ప్రాముఖ్యతను గురించి విపులంగా నచ్చచెప్పిరి. గ్రామములు బాగుపడాలంటే, పట్టణాలమీద ఆధార పడకుండా వుండాలి. గ్రామాల అర్ధశాస్త్రంవేరు. పట్టణాల అర్థ శాస్త్రంవేరు. తినుటకు బియ్యం, కట్టుకొనుటకు గుడ్డ కోరుచున్నాం. నీళ్ళు, గాలిని కోరుచున్నాం. డబ్బును కోరుట లేదు. పట్టణాలలో నీటికొరకు గాలి కొరకు డబ్బు కావాలని అంటున్నారు. "గాలి యెక్కువగా కావాలన్నా నాలుగు కిటికీలు పెట్టు కొన వలసి వచ్చు చున్నది. దానిదానివలన బాడుగ యెక్కువగుచున్నది. దాని కొరకు గ్రామాలలో డబ్బు పెట్ట నవసరం లేదు. నీరు, మంచి గాలి వుచితంగా దొరుకుతుంది. పట్టణ ధనవంతులకు, గ్రామం పరిస్థితులకు పరస్పర వైరుధ్యమున్నది. ఈ ద్వేషం నివారించుటకే సమానత అవసరం. దీని కొరకే భూదాన వుద్యమం నడుపు చున్నాం. భూమిహీనులుగువారు గ్రామములో వుండ రాదు. భూమి అంతా గ్రామానిదైనవుడే గ్రామ రాజ్యం వస్తుంది. గ్రామ రాజ్యమే సర్వోదయం" అన్నారు.

పొందూరులో 20 మంది వరకు దాతలు లభించారు. గ్రామమంతా చాల వుత్సాహంగా యున్నది. యెక్కడ చూచినను వడుకు వారే. ప్రార్థనా నంతరం ఖాదీ బోర్డు వారిచే నిర్మించబడుచున్న ఖాదీ భవనమునకు బాబాజీ శంకుస్థాపన చేశారు. 14వ తేదీ వుదయమే 5 గంటలకు రాజాం బయలు దేరితిమి. విడిది 11 మైళ్ళ దూరంలో వుండెను. దారిలో ఎండ ఎక్కువగా వుండెను. కార్యకర్తలు ఎక్కువగా అలసినట్లు కనబడిరి. బాబాజీ మాత్రం వుత్సాహంతోనే ముందుకు సాగారు.

రాజాంకు 9 గంటలకు చేరితిమి. బస వున్నత పాఠశాలలో ఏర్పాటు చేసారు. గాలి వాన వలన పాకలన్నియు పడి వుండెను. సాయంత్రం 3-30 గంటలకు ప్రార్థన సమావేశం జరిగింది. భూదాన యజ్ఞ పవిత్రతను గురించి గ్రామాలెట్లు అభివృద్ధి చెందవలసినదానిని గురించి వుపన్యసించారు. భూదాత లెక్కువగా యుండిరి. 15వ తేదీ ఉదయం బొందు పల్లి చేరితిమి. రాజాం నుంచి బొందు పల్లికి 8 మైళ్ళు. రెండవ వారం పూర్తి అయింది.

స్వాతంత్ర్యోద్యమ చరిత్ర రచన

కేంద్రబోర్డు డైరెక్టర్ రాజీనామా

కలకత్తా, అక్టోబర్ 28—స్వాతంత్ర్యోద్యమ చరిత్ర రచనకై ఇండియా ప్రభుత్వం నియమించిన ఎడిటర్ల సెంట్రల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఆర్. సి. ముజుందార్ నేడు రాజీనామా చేశారు.

నవంబరు ఒకటవ తేదీ నుంచి రాజీనామా అమలులోనికి వస్తుంది. రాష్ట్రాలలో ఏర్పాటు చేయబడిన బోర్డులలో చరిత్రకారులు కాని వారు కొందరు నియమించబడడం, అలా నియమించబడినవారు స్వాతంత్ర్యోద్యమ చరిత్రను ఒక ప్రత్యేక రాజకీయ దృక్పథంతో రచించి తీరాలని పట్టుపట్టడం, దీని మీద చరిత్రకారులు వైముఖ్యం ప్రదర్శించడం—వీటన్నింటి ఫలితంగా డాక్టర్ ముజుందార్ రాజీనామా నిచ్చాడని తెలుస్తున్నది.

ఇదిగాక సెంట్రల్‌బోర్డు తయారుచేసిన కొన్ని ముసాయిదాలను ప్రభుత్వం హర్షించలేదట. ఈ విభేదాలు చాలాకాలంగా వుండడం వల్లనే గత జూన్‌లోనే బోర్డును రద్దుచేయాలని ప్రభుత్వం భావించింది. కాని డిసెంబరు 31 వ తేదీదాకా గడువు పెంచింది.

1954 లో ఎడిటర్ల బోర్డు ఏర్పాటుచేయబడినప్పటినుంచి భోగట్టా సేకరణ ప్రారంభించబడింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28—కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ఇటీవలివరకు పనిచేసిన శ్రీ కె. వి. వెంకటాచలంగారు ఆర్థిక మంత్రిత్వశాఖ జాయింట్ కార్యదర్శిగా నియమించబడినారు.

నాట్యకళ ప్రాధాన్యం

జీర్ణించినజాతికి జీవంపోయగలదని వివరణ

హైదరాబాదు, అక్టోబర్ 24—తెలంగాణా రచయితల సంఘం ఆధ్వర్యాన శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో నేటి సాయంత్రం ఏర్పాటు చేయబడిన సభలో శ్రీ జమ్ములమడక మాధవరామశర్మగారు 'నాట్యవేదము' అనే విషయాన్ని గూర్చి ఉపన్యసించారు.

సభకు హైదరాబాదు పురావస్తుశాఖ డైరెక్టర్ డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారిగారు సభకు అధ్యక్షత వహించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్రోపన్యాసకులు శ్రీ బి. రామరాజుగారు వక్తను సభికులకు పరిచయంచేసి పూలమాల వేశారు.

శ్రీ మాధవ రామశర్మగారు ప్రసంగిస్తూ, కౌటిల్యుని అర్థశాస్త్రంలోను, ప్రాచీన రాజకీయ తంత్రంలోను నాట్యం ప్రస్తావన కన్పిస్తున్నదన్నారు. ఏ పరిస్థితుల వల్లనైనా సమాజం దిగజారిపోతే దానిని మళ్ళీ పైకితెచ్చి, ఒడుదుడుకులను సర్దుబాటు చేయడానికి, తిరిగి సమస్థితిని సంపాదింప జేయడానికి నాట్యకళ ఎంతైనా ఉపకరిస్తుందనీ, జైనులు సహితం నాట్యభిక్షను అందుకున్నట్లుగా నిదర్శనములున్నవని, బౌద్ధులలో మొదట నాట్యం పట్ల వైముఖ్యంఉండేదని, కాని హీనయానంనుండి మహాయానానికి వచ్చిన తరువాత వారు నాట్యాన్ని కూడా స్వీకరించాలని గ్రహించారని అంటూ నాట్యవేదం వివిధాంశాలను గురించి చెప్పారు.

అధ్యక్షులు శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచారిగారు ప్రసంగిస్తూ భరతుని నాట్య శాస్త్రాన్ని పరిష్కరించి ప్రచురించడానికి భారత దేశంలో ఇటీవలనే ఒక ప్రయత్నం ఆరంభమైనదనీ, ఇంతవరకు ఒక్క సంపుటం మాత్రమే వెలువడిందనీ తెలిపారు. ఈ స్థితిలో మనం ఈ శాస్త్రాన్ని బాగా అర్థంచేసుకోవడం అవసరం. మనలో విదేశ వ్యామోహం హెచ్చి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయిందికాబట్టే ఇతర దేశాలనుంచి వచ్చిన సారస్వతానికి ఎక్కువ గౌరవమిస్తున్నాము. తెలుగులో గ్రంథాలను వందితదృష్టితో పరిష్కరించి ప్రచురించవలసిన అవసరం ఉన్నదని అన్నారు.

శ్రీ దాశరథిగారి కృతజ్ఞతావందనలతో సభ ముగిసింది.









గ్రహస్థితి: వృషభంలో కేతువు; సింహంలో గురువు; కన్యలో కుజుడు; బుధుడు 3 వ తేదీ రాత్రి 10 గంటలవరకు కన్యలో, తర్వాత తులలో; తులలో సూర్యుడు, శని; శుక్రుడు 31 వ తేదీ రాత్రి 9 గంటల వరకు తులలో, తర్వాత వృశ్చికంలో; వృశ్చికంలో రాహువు, చంద్రుడు మీన, మేష, వృషభ, మిథున, కర్కాటకాలలో.

* * * *

బంగారం ధర 2, 3, తేదీలలో పెరిగి 4, 5 తేదీలలో కొద్దిగా తగ్గుతుంది.

వేరుశనగ పప్పు, నూనె ధరలు 31, 1, 2 తేదీలలో పెరుగుతవి.

[illegible]

1955 అక్టోబర్ 30 వ తేదీ ఆదివారంనుంచి నవంబర్ 5 వ తేదీ శనివారంవరకు

మేషం : [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]

డబ్బు రాబడికి, గౌరవానికిలోటు ఉండదు. సంఘంలో అనేకమంది మీకు తోడుగా నిలిచే వారు, మీ మాట ప్రకారం నడుచుకొనే వారు ఏర్పడుతారు. అన్ని రకాల లౌకిక వ్యవహారాలలో ను అనుకూల సూచనలు కనబడుతవి. దూరదేశ ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు నెరవేరుతవి. ఉద్యోగ వ్యాపారాలలో కొందరివల్ల చిన్న చిక్కులు తలయెత్తడంవల్ల వారంలోని మొదటి రెండు, మూడు రోజులలో అసంతృప్తిగాను, అశాంతిగాను వుంటుంది. కాని, ఈ వారాంతానికి ఆ అసంతృప్తి, అశాంతి తగ్గుతవి. నిప్పువల్ల, కత్తులు మొదలయిన వాటివల్ల గాయాలు ఏర్పడే సూచన ఉన్నవి గనుక జాగ్రత్తగా వుండండి. 2, 3 తేదీలలో శుభకార్యాలు, పుణ్య ప్రసంగాలు, డబ్బు రాబడి.

వృషభం : [కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]



అన్నిపనులు అరచేతిలోకి అందివచ్చినట్లే కనబడుతవి; కాని, ఒక్క ప్రయత్నమూ నెరవేరదు. మీ సమర్థత, మీ ఓర్పు ఉపయోగపడినట్లు కనబడదు. ఈ వారం డబ్బుకు సంబంధించిన చికాకు కూడా ఎక్కువ అవుతుంది. స్వంత మనుష్యులు అనుకొనదగినవారు కొందరు విరోధులుగా తయారు అవుతారు. ఈ వారం విలాస, వినోదాలకోసం తెలియకుండా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరులను భాగస్తులుగా చేర్చుకొని వ్యాపారం మొదలైన ధనార్జన ప్రయత్నాలకు చేస్తారు. ఆ ప్రయత్నాలు నెరవేరడానికి కొంత ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగంలో పెరుగుదల కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనండి. 1, 2 తేదీలలో ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యం, శుభవార్తలు.

మిథునం : [మృగశిర 3, 4 పా. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

ఈ వారం అనుకూలంగా ఉండదు. అనారోగ్యం చేస్తుంది. నష్టాన్ని ఇచ్చే పనులను చేయడం జరుగుతుంది. అంతేగాకుండా [illegible] ఉండే సాహసాలలో దిగుతారు. అటువంటి సాహసాలవల్ల డబ్బు పోగొట్టు కొనడం సంభవిస్తుంది. నగలు మొదలైన విలువగల వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకొనవలసి ఉంటుంది. దొంగల ఉపద్రవం వచ్చి పడకుండా చూచుకొనండి, వృత్తి, వ్యాపారాలలో రాబడి సాధారణంగా వుంటుంది. ఈ సందర్భంలో మీరు చేసే కొత్త ప్రయత్నాలు కొంతవరకు ఫలితానికి వస్తవి. లేకపోతే వ్యవహారపు తంటాలు చికాకు పెట్టేటట్లు కనబడుతున్నది. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు శ్రద్ధతో పారాయణ చేసుకొనటం మంచిది. 30, 31 తేదీలలో అనారోగ్యం, డబ్బు రాబడి, కుటుంబంలో చిక్కులు.

కర్కాటకం : [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]



లోగడ గడచిన నాలుగు, అయిదు వారాలకన్నా యీవారం కొంత బాగుంటుంది. డబ్బు చిక్కులు తగ్గుతవి. డబ్బు కొరతవల్ల నిలిచిపోయి ఉన్న కొన్ని పనులు యిప్పుడు పూర్తి అవుతవి. వ్యవహారరంగంలో ఆప్తమిత్రుల సహాయంతో కొంత విజయం సాధిస్తారు. ఇళ్ళు కట్టటం, భూములు కొనటం, వాటిని ఉపయోగకరంగా సరిదిద్దుకొనటం జరుగుతుంది. దైవబల అనుకూలత కలుగుతుంది. పిల్లల శుభకార్యాలు నెరవేరుతవి. పుణ్య ప్రదేశాలకు ప్రయాణాలు సాగుతవి. సాటి సంఘంలో హోదా, గౌరవాలు పెరుగుతవి, దూరమందున్న ఆప్తులు రావటం గాని, వారి యోగక్షేమ వార్తలు తెలియటం గాని జరుగుతుంది. 2, 3, 4 తేదీలలో ఆప్తుల వల్ల బెదిరింపులు వివాద వార్తలు వినటం ఒక చిక్కుపనిని సాధించటం.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా)

ఇది చాలా విజయవంతమైన వారం. మీ శ్రమ ఫలించి ధనలాభము, గౌరవము పెరుగుతవి. జనసమూహములో గౌరవంతో కూడిన అధికారం, ఉన్నతస్థితి లభిస్తవి. డబ్బు విషయంలో కూడా యీ వారం యోగదాయకంగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఎక్కువ శ్రమ లేకుండా ఆదాయం పెరుగుతుంది. ఈ వారం చాలాదూరపు ప్రయాణం ఒకటి సాగుతుంది అప్పట్ల, నిమిత్తం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. విలువగల వస్త్రాలు, వాహనాలు కొనటానికి కూడా యీ వారం పెద్ద మొత్తంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఒక బంధువును గురించి మనస్సులో విచారం ఏర్పడుతుంది. 31, 1 తేదీలలో చిక్కు వ్యవహారాలు, పుణ్యకార్యాలు.

కన్య : [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]

కొన్ని నెలల క్రిందట తొందరపడి చేసిన ఒక పొరపాటుకు ఇప్పుడు బాధపడటం జరుగుతుంది. భార్య, పిల్లలు యిటువంటి అతి దగ్గర ఆప్తులకు అనారోగ్యం చేయడం లేదా యింకా ఏదైనా ఇబ్బంది రావటం జరగటంవల్ల డబ్బు విపరీతంగా ఖర్చుకావటం, శ్రమపడటం, ఇందువల్ల మనస్సుకు అశాంతి యెక్కువ కావటం, ఈ చిక్కులను తొలగించుకొనటానికి దారి కనబడకపోవటం జరుగుతుంది. స్థిరాస్తి సంబంధంలో వివాదాలు, వ్యవహారాలు ఏర్పడుతవి. ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ యెక్కువ అవుతుంది. చిక్కులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నవి. శివస్తోత్ర పారాయణంవల్ల కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది.

తుల : [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ 1, 2, 3 పా.]



గత వారంకన్నా యీ వారం కొంచెం అసంతృప్తికరంగా కనబడుతుంది. ముఖ్యంగా డబ్బు రాబడి మందగిస్తుంది. ఖర్చులు ఎక్కువ అవుతవి. ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా చేయటం జరుగుతుంది. ఈ ప్రయాణాల సందర్భంలో గాయాలు తగలటం, అనారోగ్యం చేయటం, దొంగలు మొదలైన వారివల్ల చిక్కులు రావటం జరుగుతుంది. కొందరు మీకు సహాయం చేసేవారువున్నా, ఈ చిక్కులను తొలగించుకొనటానికి చాలా శ్రమపడవలసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఈ వారం చాలా హుషారుగా వుండాలి. పొరపాట్లు జరిగి, చిక్కులు ఏర్పడవచ్చు. పుణ్యకార్యాలు నెరవేరుతవి. 30, 31 తేదీలలో పిల్లల క్షేమారోగ్యాలను గురించి చింత, గాయాలు.

వృశ్చికం : [విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ.]

మీరు అదుర్దాపడుతూ ఉన్న ఆప్తుడు సుఖంగా మీతో వచ్చి చేరటంవల్ల మీ మనస్సుకు స్థిమితం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మీరు అవసర, అనవసరాలను ఆలోచించకుండా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని ముఖ్య విషయాలలో మీరు చాలా హుషారుగా ఉండాలి. మీ వెనకాల మీకు తెలియకుండా కొందరు మీ గౌరవానికి, మీ హోదాకు చిక్కు తీసుకురావటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలవల్ల మీ వృత్తి, ఉద్యోగాలలో స్థానం మార్పులు రావచ్చు. మీరు హుషారుగా ఉండి, తలయెత్తిన చిక్కులను ప్రతిహతం చేస్తే, మీ గౌరవంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. స్థానం మార్పు తప్పక పోవచ్చు. కుటుంబంలో శుభం జరుగుతుంది. 3, 4, 5 తేదీలలో శుభవార్తలు, ప్రయాణాలు, పెద్ద ఖర్చులు; గౌరవాలు.

ధనుస్సు : [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]



చిక్కు వ్యవహారాలలో మీరు తొందరపడటంవల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. తొందరపడి ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం విషయంలో కూడా యీ వారం జాగ్రత్తగా ఉండటం అవసరం, చిన్న విషయాలలో కూడా మనస్సుకు కలవరం ఎక్కువ అవుతుంది. అందువల్ల మనస్సును కట్టుదిట్టంగా, స్థిమితంగా ఉంచుకోవాలి. ఇట్లా మీరు మీ మనస్సును స్థిమితంగా ఉంచుకొన్నట్లయితే, చిక్కు వ్యవహారాలను తొలగించుకొనగలుగుతారు. వృత్తి, వ్యాపారాలలో యీ వారం శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాని, అందుకు తగిన లాభం కనబడుతుంది. సాధు, సత్పురుషులు యింటికి వస్తారు. 31, 1, 2 తేదీలలో పిల్లల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా వుండండి. తగాదాలు రాకుండా మనస్సును ప్రశాంతంగా వుంచుకొనండి.

మకరం : [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]

డబ్బు విషయంలో గత వారంలో ఉన్నంత యిబ్బంది ఈ వారం ఉండదు. రాబడికి తగినట్లు ఖర్చులను కట్టుబాటులో ఉంచగలుగుతారు. మీవృత్తి, వ్యాపారాలలో, యిది అదృష్టంగల కాలం. శ్రమ యెక్కువ లేకుండానే నెలలో జరగవలసిన పేనా దేనాలు ఒక రోజులో జరిగిపోతవి. ఇది చాలా అనుకూల సూచన. వృత్తిలో సాటివారిలో గౌరవ యుక్తమైన స్థానం లభిస్తుంది. దైవికంగా మీకు మంచి సలహాలు చెప్పేవారు తటస్థపడతారు. లక్ష్మీ, దుర్గా సంబంధమైన స్తోత్రాలు పారాయణం చేయటం మంచిది. శుభకార్యాలు అందివచ్చే అవకాశాలు ఉన్నవి. ఆగ్నేయ, ఈశాన్య దిక్కులకు చేసే ప్రయాణాలు లాభిస్తవి. 2, 3, 4 తేదీలలో అధికారులవల్ల కార్య అనుకూలత, శుభకార్యాలు, కొద్ది అనారోగ్యం.

కుంభం : [ధనిష్ఠ 3, 4, పా. శతభిషం, పూ. భా. 1, 2, 3 పా.]

డబ్బు విషయంలో యిది కొంత సాధారణ కాలమే కావచ్చు. కాని, గౌరవ, హోదాల విషయంలో బాగా యోగకాలమే. కొన్ని ముఖ్యవిషయాలలో నిగ్రహ, అనుగ్రహాలకు చాలిన హోదా, అధికారం లభిస్తవి. ఈ వారం మధ్య కాలంలో ఆకస్మాత్తుగా కొంత దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అప్రయత్నంగా కొన్ని మంచి మార్పులు వస్తవి. ఈ మార్పులవల్ల కూడా డబ్బు రాబడికన్నా గౌరవం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతవి. శరీర అసౌఖ్యం యెక్కువ. మరొక విశేషం ఏమిటంటే, చేతిలో ఉన్న డబ్బు అవసరానికి అక్కరకు రాదు. మిత్రులు ఉండినప్పటికీ ఉపయోగపడరు. కుటుంబంలో ఆప్తుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా వుండండి. స్థిరాస్తికోసం, వస్తువాహనాలకోసం డబ్బు యెక్కువగా ఖర్చు అవుతుంది. 2, 3, 4, తేదీలలో టక్కరివారివల్ల అసౌఖ్యం, త్రిప్పట.

మీనం : [పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి]

వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సూచనలు కనబడుతవి. స్థానం మార్పులు కూడా వస్తవి. ఈ సందర్భంలో మీరు కొంత జాగ్రత్తగా వుండాలి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టటం మంచిదికాదు. ఇట్లా చేస్తే ముందు ముందు యిబ్బందులు పడవలసి వస్తుంది. ఆడంబరాలకోసం, హంగులకోసం మితిమించిన ఖర్చులు ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. స్థిరాస్తి వృద్ధిఅయ్యే సూచన ఉన్నవి. స్థిరాస్తివల్ల డబ్బు రాబడిలో కూడా పెరుగుదల వుంటుంది. కుటుంబంలోని చిక్కులు లోగడకన్నా తగ్గుతవి. కోర్టు, కచేరీ వ్యవహారాలలో అనుకూలం ఎక్కువ. శుభకార్యాలు నెరవేరుతవి. 30, 31 తేదీలలో శుభవార్తలు, డబ్బు రాబడి, ప్రయాణాలు.

—శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి,
147, మింట్‌స్ట్రీట్, మద్రాసు-1.





కేశసంపదను వృద్ధిపరచు

కాస్టొరోల్

శుద్ధిచేయబడిన ఆముదం నుండి తయారింపబడినది.
ఆహ్లాదకరమైన వాసన కలది.
5, 10 ఔన్సుల అందమైన సీసాలలో దొరకును.

కలకత్తా కెమికల్ కంపెనీ లిమిటెడ్
కలకత్తా-29
దక్షిణ ఇండియా ఆఫీసు: 6 149, బ్రాడ్వే, మద్రాసు-1.

రూపవాణి

"ప్లేబాక్ పాటకులకు సన్నివేశ ప్రాధాన్యం తెలిసివుండాలి"

—పి. జి. కృష్ణవేణి అభిప్రాయం

"సుమధురమైన గాత్రం, పాటకు సంగీత కత్తులో పాడగలగడం మాత్రమే "ప్లేబాక్ కళాకారునికి" అవసర లక్షణం కాదు. ఆ పాటకుడు చిత్రంలో—ఏ ఘట్టంలో నాయకుడు కాని, నాయికగాని ఆ పాట పాడుతున్నారో, ఆ ఘట్టానికిగల ప్రాముఖ్యాన్ని—అంటే—ఆ సన్నివేశ ప్రాధాన్యాన్ని సాకల్యంగా గుర్తించి, ఆ ప్రాధాన్యం స్ఫురించేటట్లు పాడగలగాలి. లేకపోతే ఆ పాటకు భావం, చైతన్యం పోయి, పేలవంగానే వుంటుంది" అంటున్నది ప్రసిద్ధ ఆంధ్ర "ప్లేబాక్" గాయనీమణి శ్రీమతి పి. జి. కృష్ణవేణి.

పి. జి. కృష్ణవేణి అన్న పేరుకంటె "జిక్కి" అనే పేరుతోనే ఆమె సినీ ప్రేక్షక లోకానికి చిరపరిచిత. "ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరితో ప్రసంగిస్తూ ఆమె ఇంకా యిలా అన్నది:

"ప్లేబాక్ కళాకారులు—తాము ఎవరికోసమైతే పాట పాడుతున్నదీ గ్రహించకుండానే పాడితే—ఆ నటీనటులు చిక్కు పరిస్థితిలో పడుతూవుంటారు. అలాగాక ఆ పాత్రలు అభినయిస్తున్న సన్నివేశాన్ని పూర్తిగా గ్రహించి పాడటం నటీనటులు ఎక్కువ విశిష్టంగా అభినయించడానికి తోడ్పడగలదు."

పి. జి. కృష్ణవేణి (జిక్కి) ఇప్పటికి సుమారు 200 చిత్రాలలో పాటలు పాడింది.

బాల్యంలో తాను ఎవరివద్ద సంగీత శిక్షణ పొందలేదనీ, గ్రామఫోన్ రికార్డులు విని, అచ్చంగా అలాగే పాడే కుతూహలం పెంపొందించుకొన్నాననీ అన్నది.

ఆమె పాట విని ఇరుగు పొరుగు మిత్రులు తండ్రి శ్రీ గజపతి నాయుడుగారికి "బాగా పైకి తీసుకురాగల అవకాశాన్ని వదలరా" దని సలహా యిచ్చారు.

జిక్కి ఓం ప్రథమంగా 1942లో కీర్తిశేషులు శ్రీ గూడవల్లి రామబ్రహ్మంగారి "పంతులమ్మ" చిత్రంలో పాడింది. ఆ చిత్రంలో ఆమె నటించింది కూడా.

ఆ తర్వాత "త్యాగయ్య", "గొల్లభామ" "వాల్మీకి" చిత్రాలలోను, పెక్కు తమిళ, కన్నడ చిత్రాలలోను పాడింది.

"మంత్రికుమారి" చిత్రంలో పాటలు "జిక్కి"కి పెద్ద పేరు తెచ్చాయి.

"శిక్షణ మాట ఎలావున్నా శ్రావ్యమైన గాత్రం వుండడం ముఖ్యం" అని ఆమె అన్నది.

"ఇన్ని భాషలలో ఎలా పాడుతున్నారు?" అని ప్రశ్నించగా ఆమె ఇలా అంది:

"నాకు అన్ని భాషలు నిజంగా రావు. వాటిలో పాండిత్యమూ లేదు. తెలుగు నా మాతృభాష. మిగిలినవన్నీ నేర్చుకొన్నవి. ఉచ్చారణ బాగుండడానికి ప్రతి భాషలోను గల ప్రాథమిక వాచకాలు మాత్రం చదివి సంపాదించి, ఆ మాటతీరు అలవరచుకొంటాను."

చిత్రజగతి

రాజశ్రీ ప్రొడక్షన్ పేరిట శ్రీ సుందరలాల్ నాహతా వాహినీ స్టూడియోస్‌లో ఒక తెలుగు జానపద చిత్రాన్ని తయారు చేస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీమతి అంజలీదేవి, శ్రీ ఎన్. టి. రామారావు ప్రధాన పాత్రలు ధరిస్తున్నారు. శ్రీ తాతినేని సూర్యప్రకాశరావు దర్శకుడు.

* * * *

ప్రతిభాపిక్చర్స్ వారు "ఏది నిజం" అనే చిత్రం తయారుచేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ బాలచందర్ దర్శకుడు. శ్రీమతి జానకి, గుమ్మడి, రమణారెడ్డి మున్నగు వారు నటిస్తున్నారు.

* * * *

శ్రీ గోకుల్ పిక్చర్స్ వారు శ్రీ రజనీకాంత్ దర్శకత్వాన 'కనకతార' చిత్రం నిర్మిస్తున్నారు.

చైనాలోని భారతీయ ఫిలిం రాయబారం

మావోతో సమావేశం

లండన్, అక్టోబర్ 27—శ్రీ పృథ్వీరాజ్ కపూర్, శ్రీ బి. ఎన్. సర్కార్ల నాయకత్వంలో చైనాకువెళ్ళిన భారతీయ ఫిలిం రాయబారవర్గం నేటి మధ్యాహ్నం చైనీస్ రిపబ్లిక్ అధ్యక్షుడు మావో సె-టుంగ్ ను కలుసుకొంది.

చైనాప్రధాని చౌ ఎన్-లై, ఉపప్రధాని చెన్-యీ సాంస్కృతిక వ్యవహారాల ఉపమంత్రి చెంగ్ చెన్‌లో, యింకా ఉన్నత ప్రభుత్వోద్యోగులు కూడా హాజరైనారు.

ఇండియా రాయబారి కార్యాలయంలోని చార్జి-డి-ఎఫైయిర్స్ శ్రీ బహదూర్ సింగ్ కూడా వున్నారు.

ఫిలిం ప్రదర్శనోత్సవం పొడిగింపు

చైనాలో భారతీయ ఫిలిం ప్రదర్శనోత్సవం ఎక్కువగా ప్రజాదరణ పొందినందున మరొక వారం పొడిగించబడింది.

పెకింగ్‌లోని సినిమా థియేటరులన్నీ భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్నవి. సందలాది చైనీస్ ప్రజలు చోటు దొరికక తిరిగి పోతున్నారు. చైనా, ఇండియాల మధ్య పిచర్, డాక్యుమెంటరీ వార్తా చిత్రాల మార్పిడి విషయమై చైనీస్ అధికారులతో సంప్రతింపులు జరుగుతూ వున్నవి.

"ఇన్సానియత్" చిత్ర సమీక్ష

జెమినీవారి కొత్త హిందీ ఫిలిం

జెమినీవారి కొత్త హిందీ చిత్రం "ఇన్సానియత్" ఈ నెల 27 వ తేదీ గురువారంనాడు మద్రాసు వెల్లింగ్‌టన్ టాకీస్‌లో ప్రివ్యూ యివ్వబడింది.

సంగ్రహంగా చిత్రం కథ యిది:

"శాంతియుత సహజీవనంలో విశ్వాసంగల ప్రజలు నివసిస్తున్న గ్రామమది. ఆ గ్రామంలో మంగళ్ (దిలీప్ కుమార్) అనే యువకుడు, దుర్గ (బీనారాయ్) అనే యువతిని బాల్యం నుంచీ ప్రేమిస్తూ వుంటాడు. పైకి మోటుగా, కరుకుగా వున్నా, అమృత సంకాశమైన హృదయం ఆ యువకునిది.

ఉన్నట్లుండి ఒక రోజున జంగూరా అనే నిరంకుశుని బలాలు ఆ గ్రామాన్ని దోచుకొనడానికి వస్తాయి. ఆ బలాల నాయకుడు ఖాను ప్రతాప్ (దేవ్ ఆనంద్)ను దుర్గ ఎదుర్కొని ఒక్క చెంప పెట్టుతో గట్టిగా, వరుసంగా మందలిస్తుంది. తన అపజ్ఞతను గ్రహించిన ఖాను ప్రతాప్ సైనిక జీవితానికి స్వస్తి చెప్పి ఆ గ్రామానికే తిరిగివచ్చి, ప్రజలకు సైనిక శిక్షణ యిస్తూ ఒక బలంగా తయారు చేస్తూ వుంటాడు.

ఇదే సమయంలో జంగూరా తన ప్రాసాదంలోని ఒక పరిచారక (మోహన)ను ప్రేమించిన నేరానికి పాలు అమ్మకొనే భోలా (ఆగా)కు ఖైదు శిక్ష విధిస్తాడు. ఆ ఖైదులోనే జిప్పు (జిప్పీ) అనే చింపాంజీ వుంటుంది. దీని తోడ్పాటుతో భోలా ఖైదు నుంచి పారిపోతాడు.

దుర్గ ఖానుప్రతాప్‌ను ప్రేమిస్తుంది. మంగళ్ యిది చూసి ఆగ్రహావేశంతో ఖాను ప్రతాప్‌ను చంప బోయి దుర్గనుంచే ఖానును ప్రేమించినట్లు తెలుసుకొని, తన ప్రేమను వదులుకొని అతని కిచ్చిపెళ్ళిచేయిస్తాడు పెళ్ళిరోజున దాడి జరిపిన జంగూరా సేనను గ్రామస్థులు ఓడించి వేస్తారు.

ఖాను ప్రతాప్‌ను ఏ విధంగానైనా పట్టుకోవాలని జంగూరా తన సేనాని మూర్తాండ్‌కు ఆదేశిస్తాడు. రోజులు గడిచిపోతున్నాయి. దుర్గకు బిడ్డపుడుతుంది.

గ్రామ దేవత ఉత్సవాలను ప్రజలు మహోత్సాహంతో జరుపుతూవుండగా జంగూరా సైనికులు మాయోపాయంతో మంగళ్ ఖాను ప్రతాప్‌లను రెండు దిక్కులుగా వచ్చేటట్లు వేరుచేసి, దాటున పొంచివుండి దెబ్బతీసి ఖాను ప్రతాప్‌ను ఖైదీగా పట్టుకొని, జంగూరా వద్దకు గొనిపోతారు.

జంగూరా ఖాను ప్రతాప్‌ను మరునాటి ఉదయం ఉరితీయవలసినదిగా ఉత్తరువు చేస్తాడు. ఆ రాత్రే భోలా, మంగళ్ జంగూరా ప్రాసాదానికి వస్తారు. మంగళ్ ఖాను ప్రతాప్‌ను ఖైదునుంచి తప్పించిన సమయంలోనే అతనిని విడిపించడానికి వచ్చిన జంగూరా ఉంపుడుకత్తె చందా (విజయలక్ష్మి) నెదుర్కొని ఆమె యిచ్చిన బాకుతో జంగూరాను చంపబోతాడు.

నిద్రిస్తున్న వానిని చంపకొల్లక లేపిన మంగళ్‌ను జంగూరా ఖైదుచేస్తాడు. ఖాను ప్రతాప్‌కోసం వెదకుతున్న దుర్గ, గుర్రం వస్తున్న సవ్వడి విని, లేచి ఖానును కలుసుకొనడానికి ముందుకు వెళ్ళిన సమయంలో జంగూరా అనుచరులు ఆమె బిడ్డను ఎత్తుకు పోతారు.

మంగళ్‌ను జంగూరా విచారణ చేస్తున్న సమయంలో ఖానుప్రతాప్ గ్రామస్థులతో ప్రాసాదాన్ని ముట్టడిస్తాడు. జంగూరావద్దకు గొనిరాబడ్డ బిడ్డను గుర్తించి మంగళ్ చాకచక్యంతో ఆ బిడ్డను లాక్కుని పారిపోతాడు. జంగూరా అనుచరులతో అతడు పోరుతూ వుండగా ఒకరు ఆ బిడ్డను తిరిగి తీసుకొని జంగూరా కిస్తారు.

జంగూరా బిడ్డను క్రింద పడవేస్తానని బెదరిస్తున్న సమయంలో చింపాంజీ జిప్పు ఆ బిడ్డను లాక్కుని మంగళ్‌కు యిస్తుంది.

మంగళ్ పారిపోతూ, జంగూరా సైనికులచే గాయపడి, ఎలాగో కష్టంమీద ఊరు చేరుకొని దుర్గకు బిడ్డనిచ్చి తల్లి ఒడిలో ప్రాణం వదిలిన సమయంలోనే, జంగూరాను చంపి ఖానుప్రతాప్ తిరిగి వస్తాడు.

శౌర్యధనుడై, తను బాల్యం నుంచి ప్రేమించిన దుర్గ సౌఖ్యంకోసం, సంతోషంకోసం ప్రేమతోపాటు ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన మంగళ్‌కు గ్రామస్థులంతా శ్రద్ధాంజలి సమర్పిస్తారు.

ఏ పని తలపెట్టినా భారీగా, భారీగా చెయ్యడమే జెమినీఅధిపతి శ్రీ సుబ్రహ్మణ్యం శ్రీనివాసన్ (అది ఆయన పూర్తి పేరు) లక్షణం. అందులోను ప్రతి చిత్రంలోను ఒక నూతనత్వం వుంటేనే గాని ఆయనకు తృప్తి లేదు. అలాగే చంద్రలేఖ, మంగమ్మశపథం, నిషాన్, అవ్వయ్యార్ చిత్రాలలో శ్రీ వాసన్ కొత్త వరవడులను త్రొక్కారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణంతోపాటు హాలీవుడ్ నుంచి చింపాంజీ "జిప్పీ"ని ప్రవేశపెట్టారు.

చిత్రంలో మంగళ్‌గా దిలీప్‌కుమార్ అభినయం అద్భుతంగా వుంది. ఖానుప్రతాప్‌గా దేవ్‌ఆనంద్ కూడా బాగా నటించారు.

దుర్గగా బీనారాయ్ చాలా చక్కగా నటించింది.

ఈ జిప్పీ "హాలీవుడ్" పేరును అన్ని విధాల నిలబెట్టింది. కేవలం హాస్యాన్ని కలిగించడమే కాదు-ప్రతీ పనీ "సీరియస్"గా చేసింది.

ఖానుప్రతాప్ పెళ్ళికి అతిథులను ఆహ్వానించింది. గ్రామస్థులు కట్టిన కోట గుమ్మం దగ్గర కావలి వుంటూ వచ్చి పోయే వారి గంపలు తనిఖీ చేస్తూ వచ్చింది. ఒడివంతుగా పిల్లలను ఆడుపులో పెట్టింది. నృత్యం చేసింది. చివర ఖానుప్రతాప్ బిడ్డను కోటపైకి ఎక్కి తటాలున లాక్కుని పరుగెత్తి సాహసం ప్రదర్శించింది. నిజంగా జిప్పీచేష్టలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి.

[illegible]

నురుని అంతర్నాటకం, అమ్మవారి జాతర, యుద్ధాలు, కత్తిసాములు, మిలిటరీ కవాతు వంటి దృశ్యాలతో శ్రీ వాసన్ చిత్రాన్ని నవరసభరితంగా నిర్మించారు.

శ్రీ రామానందసాగర్ సంభాషణలు, శ్రీ రాజేంద్రకృష్ణ పాటలు కూర్పు బాగున్నవి. శ్రీ సి. రామచంద్ర సంగీత దర్శకత్వం ప్రతిభావంతంగా వున్నది. టెక్నికల్ విలువలు జెమినీ వారు సాధించిన ఉత్తమ సంప్రదాయానికి అనుగుణంగా వున్నవి.

వినోదప్రదానమైన గొప్ప చిత్ర మిది. అవశ్య దర్శనీయమైనది; రమణీయమైనది.

—రాధాకృష్ణ

ఢిల్లీ పారిశ్రామిక ప్రదర్శనం

—అమెరికా విభాగంలో కొన్ని ప్రత్యేకాకర్షణలు

లక్షలకొలదీ మంది ప్రజలు అమెరికా పారిశ్రామికాభ్యుదయాన్ని మొట్టమొదటి సారిగా చూచే అవకాశాన్ని ఢిల్లీలో జరుగుతున్న భారతీయ పారిశ్రామిక ప్రదర్శనం కలిగిస్తున్నది. ఈ ప్రదర్శనంలో తేలికైన చేనేత మగ్గాలు మొదలు టెలివిజన్, బ్రహ్మాండమైన యాటమిక్ రియాక్టర్లవరకూ వివిధమైన వస్తువు లున్నవి.

అత్యంత అధునాతనమైన ఈ అమెరికా పారిశ్రామిక ప్రదర్శన విభాగం లక్ష చదరపు అడుగులు మించినమేర ఆక్రమించి వున్నది. రెండున్నర ఎకరాల ఆవరణలో ఈ ప్రదర్శన విభాగం ఏర్పాటు చేయబడి వుంది. "పారిశ్రామిక వింత ప్రదేశం" అని దీనికి డిజైనులు తయారు చేసేవారు, భవన నిర్మాతలు పిలుస్తున్నారు. రాయి, ఉక్కు, కాంక్రీటుతో ఇది నిర్మించబడింది. సాంకేతిక రంగంలోను, పరమాణుశక్తి రంగంలోనూ, విద్యుత్కాంతి శాస్త్ర రంగంలోను జరిగిన అత్యంత నవీనమైన అభివృద్ధి ఈ ప్రదర్శనాలయంలో ద్యోతకం అవుతున్నది.

ఈ ప్రదర్శనాలయంలో ఏర్పాటు చేయబడే విలక్షణమైన వస్తువులలో వోటింగు యంత్రం; ఆధునిక వంట పరికరాలు; కుట్టు,

రచన
జగదీశ మల్‌హోత్ర

అల్లిక యంత్రాలు; చేనేత మగ్గాలు; ఎలెక్ట్రిక్ ట్రెయినులు, ఓడలు, హెలికాప్టర్ల నమూనాలు మొదలైనవి వున్నాయి.

శాస్త్ర విజ్ఞానగృహం

ఇంటర్నేషనల్ జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ వారు "శాస్త్ర విజ్ఞానగృహం" నిర్వహిస్తున్నారు. శాస్త్ర విజ్ఞానరంగంలో జరిగిన అత్యంత అధునాతనమైన పారిశ్రామిక పరిశోధనలను చూపించడానికిగాను ఇది నిర్వహించబడుతున్నది.

"మానవునికి మేలుచేస్తున్న పరిశ్రమలు"ను గురించి తెలియజేయడం ఈ ప్రదర్శనోద్దేశం. ఈవిధంగానే ఈ ప్రదర్శనం రోజు రోజు నిర్వహించబడుతున్నది. ఎందువల్లనంటే, యావత్ ప్రపంచంలోని మానవజాతి జీవితాన్ని సుకరం చేయడానికిగాను అమెరికా పరిశ్రమలు కంకణం కట్టుకున్నాయి కనుక.

వ్యాపారాభివృద్ధి

"వ్యాపార ప్రతినిధివర్గ కార్యాలయం" అనేది అమెరికా పారిశ్రామిక ప్రదర్శన విభాగంలోని ఒక అంశం. ఈ కార్యాలయంలో సలహాలు నివ్వడానికిగాను విషయజ్ఞులు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటారు. అమెరికా మార్కెట్టులో అమ్మాలనిగాని, కొనాలనిగాని అనుకునేవారు వారివద్దనుంచి సలహాను పొందవచ్చు. ప్రపంచ వ్యాపారం, ప్రపంచ శాంతి సమృద్ధులకు దారితీస్తుందని అమెరికా ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తున్నది. ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ చెప్పినట్లు, "ఏ దేశమూ కూడా ఆర్థికంగా స్వయం సమృద్ధంగా వుండలేదు. ఒకదేశం మరొక దేశాన్నుంచి వస్తువులు కొనుక్కొంటూ వుండాలి; అలా కొనుక్కున్న వాటికి డబ్బు చెల్లించడానికిగాను ఆ దేశం ఇతరదేశాలకు తన వస్తువులను అమ్మాలి.

"ఇలా అమ్మకం, కొనుగోలు ఇండియా, అమెరికాల మధ్య పెంపొందించాలని అమెరికా వ్యాపారులు ఎంతో అనుకొంటున్నారు."

30 కి పైగా అమెరికా సంస్థలు

అమెరికా పారిశ్రామిక ప్రదర్శన విభాగంలో 30 కి పైగా అమెరికా పారిశ్రామిక సంస్థలు తయారు చేసిన వస్తువులున్నాయి. అమెరికా ప్రభుత్వం, అమెరికా ప్రయివేటు పరిశ్రమలు ఈ ప్రదర్శనంలో సంయుక్తంగా పాల్గొంటున్నాయి. అమెరికా పారిశ్రామిక ప్రదర్శన విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన స్థలాన్ని అమెరికా ప్రభుత్వపు వాణిజ్య శాఖవారు కాంట్రాక్టుకు పుచ్చుకున్నారు. ఆ తరువాత అమెరికా ప్రయివేటు పరిశ్రమదారులకు, ఎగుమతిదారులకు కొంత కొంత మేరను కేటాయించారు.

ఇక్కడి అమెరికా పారిశ్రామిక ప్రదర్శనాలయపు డిజైనును న్యూయార్క్ నగరపు పరిశ్రమల డిజైనుల నిర్మాత జాన్ వకోస్ తయారు చేశారు. ఈ ప్రదర్శనాలయ నిర్మాణం ఇండియా, అమెరికాల సహకార కృషికి అత్యుత్తమ నిదర్శనం. దీని నిర్మాణమంతా స్థానికంగా దొరికే సామగ్రితోనే జరిగింది. 100 టన్నుల ఉక్కు, 400 టన్నుల సిమెంటు, 2,00,000 ఇటుకలు, 4,000 చదరపు అడుగుల గాజు ఈ ప్రదర్శనాలయ నిర్మాణానికి ఉపయోగించబడింది. న్యూఢిల్లీ నగరానికి చెందిన శోకత్‌రాయ్, అచ్యుత్ కన్వించే ఇద్దరూ ఈ భవన నిర్మాణ సలహాదారులుగా పనిచేశారు. వీ రిద్దరూ ప్రపంచ విఖ్యాతమైన హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిజైనులో విద్యాభ్యాసంచేసి వచ్చినవారు.

ఈ అమెరికా పారిశ్రామిక ప్రదర్శన విభాగాన్ని రిచర్డ్ మెక్డొనాల్డ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బ్రాడ్లీపిప్ట్, ఎడ్విన్ యంగ్‌లు అసిస్టెంటు మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ఈ ప్రదర్శనాలయపు లోపలి ఏర్పాటు లన్నిటికీ న్యూయార్క్ నగరానికి చెందిన డిజైనుల నిర్మాత చార్లెస్ షా బాధ్యత వహిస్తున్నారు.

ప్రముఖ వ్యాపార నిర్వహణ వేత్తలు

మెక్డొనాల్డ్ అమెరికాలో కాగితం ఉత్పత్తి చేసే ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు. ఈయన ప్రముఖ ప్రచురణకర్త కూడాను. శాన్‌ఫ్రాన్సిస్కోలోని క్రౌన్-జెల్లర్‌బాక్ కార్పొరేషన్‌కు డైరెక్టరు. ఈ సంస్థ ప్రపంచంలో కాగితాన్ని ఉత్పత్తిచేసే పెద్ద సంస్థలలో కల్లా రెండవది. ఈయన జీవితంలో అధికభాగం భవన నిర్మాణ వ్యాపారంలోను, కాగితం, కలప గుజ్జు పరిశ్రమలోనే గడిచింది.

పిప్ట్, బఫెలోలోని (న్యూయార్క్) వ్యాపార వ్యవహారాలలోను, పౌర వ్యవహారాలలోను చాలా సంవత్సరాలుగా ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నారు. పెద్ద డిపార్టుమెంట్ స్టోరు ఒకదానికి జనరల్ మర్చండైజింగ్ మేనేజరు ఈయన. బఫెలో యూనివర్సిటీలో జనరల్ వాణిజ్యం, ఎడ్వర్టయిజింగ్, వ్యాపారాభివృద్ధిలను గురించి బోధించి ప్రొఫెసరుగా కూడా ఈయన పనిచేస్తున్నారు.

యంగ్, అమెరికా వాణిజ్య శాఖకు చెందిన వ్యక్తి. ఈయన అనేక సంవత్సరాలనుండి ఇంజనీరుగా పనిచేస్తూ అనుభవం గడించారు.

(మిగతా 7 వ పేజీలో)

టెండరు నోటీసు

దిగువ పనులలో ఒక్కొక్కదానికి విడివిడిగా సీలువేసిన పర్సెంటేజి టెండర్లు 21-11-55 సోమవారము మ. 12 గం. లు మించకుండా మద్రాసు 18, రాయపురంలోని దక్షిణ రైల్వే, రీజనల్ యింజనీరుకు చేరులాగున కోరబడుతున్నవి.

వరుస నం.	జిల్లా	పనిపేరు	కంట్రాక్టు మొత్తం దాదాపు విలువ	చెల్లించవలసిన ధరావతు సొమ్ము
1.	గుత్తి	మంత్రాలయంరోడ్డు, మట్‌మారి స్టేషన్ల మధ్య 335/6-7 మైలువద్ద, బ్రిడ్జి నం. 1021(1×12' గర్డరు)	రు. 12,250/-	రు. 600/-
2.	,,	యర్రగుంట్ల, కమలపాడు స్టేషన్లవద్ద 189/22-23 మైలులో బ్రిడ్జి నం. 620 (2×12' ఆర్చి)2×12' గర్డర్ బ్రిడ్జి పునర్నిర్మాణం	రు. 11,500/-	రు. 600/-
3.	,,	రాయలచెరువువద్ద 60 బండ్లు పట్టడానికి అదనంగా క్రాసింగ్ లూప్ ఏర్పాటుచేయుట, 60 బండ్లు పట్టడానికి లూపుల విస్తరణ.	రు. 23,500/-	రు. 1,200/-
4.	మద్రాసు	మద్రాస్ సెంట్రల్—స్టేబ్లింగ్ లేన్లకు తాత్కాలికంగా అదనపు సైడింగులు.	రు. 21,350/-	రు. 1,100/-
5.	,,	బ్రిడ్జి నం. 313(1×12' ఆర్చి) 72/15-17 మైలువద్ద ఆర్.సి.సి. స్లాబు 10'×12'	రు. 12,750/-	రు. 600/-
6.	సేలం	జంగూరు, విజయమంగళం మధ్య బి. 256/9-10 మైలువద్ద ఉప్పటి గర్డర్లు ఉపయోగించి బ్రిడ్జి నం. 388(3×12'గర్డరు)	రు. 24,250/-	రు. 1,200/-
7.	,,	దేవనేపేటవద్ద 60 బండ్లు పట్టడానికి అదనంగా లూపుల నిర్మాణం	రు. 26,100/-	రు. 1,300/-
8.	మద్రాసు	తండియార్పేట మార్షలింగ్‌యార్డు వద్ద యార్డుకుచేర్పులు, మార్పులు	రు. 46,500/-	రు. 2,600/-

2. టెండర్లు నిశ్చిత ఫారములలో పంపవలెను. ఒక్కొక్క ఫారముకు రు. 10/- (పది రూపాయలు మాత్రం) మద్రాసు 3, దక్షిణ రైల్వే, చీఫ్ కాష్‌యరుకు గాని, తిరుచునాపల్లి లేదా మైసూరు రీజనల్ అకౌంట్సు ఆఫీసరుకు గాని, దక్షిణ రైల్వేలో యే స్టేషన్ మాస్టరుకు గాని చెల్లించి, మద్రాసు 18, రాయపురంలోని దక్షిణ రైల్వే, రీజనల్ ఇంజనీరు ఆఫీసునుండి, టెండరు ఫారములు పొందవచ్చును. ఒక్కొక్కదానికి రు. 2/- (రెండు రూపాయలు మాత్రం) చెల్లించినచో, లభించిన యెడల, అదనంగా కాపీలు పొందవచ్చును. ఏ పరిస్థితులలోను టెండరు ఫారములు తిరిగి వాపసు చేయబడవు. టెండరు ఫారం ఒకరిది మరి యొకరికి బదిలీ చేసుకోగూడదు.

3. టెండరు ఫారములు 16-11-55 బుధవారము మ. 3 గం. ల వరకు జారీ చేయబడును.

4. పైన తెలిపిన మాదిరి ధరావతు సొమ్ము ముందుగా మద్రాసు 3, చీఫ్ కాషియరుకు గాని, తిరుచునాపల్లి లేదా మైసూరు రీజనల్ అకౌంట్సు ఆఫీసరుకు గాని, 17-11-55 గురువారము మ. 12 గం. లు మించకుండా చెల్లించి, సదరు రశీదు టెండరుతో జత పరిచి పంపవలెను. చెక్కులు గాని, డిమాండ్ డ్రాఫ్టుగాని, టెండరుతో జతపర్చగూడదు.

5. టెండరర్లు తమ టెండర్లతో ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు కలిపి పంపవలెను.

6. ధరావతు సొమ్ము కంట్రాక్టు విలువలో 5% వంతున నిర్ణయింపబడింది. గెలుపొందిన టెండరరు, అంగీకరింపబడిన తన టెండరు విలువ మేరకు 10% వంతున సెక్యూరిటీ డిపాజిట్టు కట్టవలెను.

7. టెండర్లు 22-11-55 వ తేదీ మంగళవారమున మద్రాసు 18, రాయపురంలోని దక్షిణ రైల్వే, రీజనల్ ఇంజనీరు ఆఫీసులో మ. 12 గం. లకు తెరవబడును.

8. ఏ టెండరు గాని ప్రతి టెండరు గాని, దానిలో కొంత భాగం గాని ముఖ్య కారణములు తెలుపకుండనే నిరాకరించుటకు రీజనల్ ఇంజనీరుకు అధికారం కలదు. తక్కువ టెండరు గాని, ఏ టెండరు గాని, దానిలో కొంత భాగం గాని అంగీకరించవలసిన బాధ్యత ఆయనకు లేదు.



"రాజ్యాంగ నిర్దేశం ప్రకారం సంపూర్ణ మద్యనిషేధం తప్పదు"

—విచారణ సంఘం చేసిన సిఫారసుల వివరాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 28 — ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మద్యనిషేధం అవసరమని భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనక, మొత్తం దేశంలో సంపూర్ణ మద్యనిషేధం అమలుపరచక తప్పదని మద్యనిషేధ విచారణ సంఘం తన సిఫారసులలో స్పష్టపరచింది.

(ఈ సంఘం నివేదిక సారాంశాన్ని "ఆంధ్రప్రభ" గడచిన మంగళవారంనాడే ప్రకటించింది. సిఫారసుల పూర్తి వివరాలు మాత్రం దిగువ పొందుపరచబడినాయి — ఎడిటర్.)

1954 డిసెంబరు 16 వ తేదీన మద్యనిషేధ విచారణ సంఘం నియమించబడింది. శ్రీ శ్రీమన్నారాయణ్ అధ్యక్షులు. శ్రీమతి సుచేత కృపలానీ, ఎస్. ఆర్. వాసవాడే, జగ్గాల్ చౌదరీ, జి. రామచంద్రన్, డాక్టర్ భాస్కర్ పటేల్, శ్రీ ఎస్. ఎస్. వరదాచారి గారలు సభ్యులు. ఇందులో శ్రీ వరదాచారిగారు కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇందులో డాక్టర్ పి. జె. థామస్, శ్రీ ఆర్. ఎస్. సమర్థ్ గారలు తర్వాత సభ్యులుగా నియమించబడ్డారు. దరిమిలా కో-ఆప్టు చేయబడిన శ్రీ పి. కోదండరావుగారు తప్ప మిగతా సభ్యులందరూ ఈ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు.

కమిటీ విధులు

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మద్యనిషేధాన్ని అమలుపరచడానికి తీసుకున్న చర్యలేమిటో, అవి అమలుజరుపుతున్న మద్యనిషేధచట్టాలు ఎంతవరకు జయప్రదం అయ్యాయో, వాటిని అమలుజరపడంలో ఎదుర్కోవలసిన యిబ్బందులు ఏమిటో పరిశీలన జరపవలసిందనీ, దేశం మొత్తంమీద మద్యనిషేధ కార్యక్రమాన్ని అమలుజరపడానికి తగు సిఫార్సులు చేయవలసిందనీ, ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా ఎన్నిదశలలో అమలుజరుపవలెనో, సిబ్బందిని ఏ ప్రకారం నియమించవలెనో తగు సూచనలు చేయవలసిందనీ, ఇందుకు అవసరమైన ఇతర సూచనలన్నింటినీ చేయవలసిందనీ ఈ కమిటీ ఆదేశించబడింది.

మద్యనిషేధవిధానం ఏయేరాష్ట్రాలలో ఎలా ఎలా అమలుజరుపబడిందో, దాని లోటుపాట్లు ఏమిటో ఈ నివేదికలో వివరించబడ్డాయి. ఆంధ్ర, బొంబాయి, మద్రాసు, సౌరాష్ట్ర — ఈనాలుగు రాష్ట్రాలలో మద్యనిషేధం పూర్తిగా అమలుజరుపబడింది. అస్సాం, మధ్యభారత్, మధ్య[illegible], ఒరిస్సా, తిరువాన్కూర్-కొచ్చిన్, పంజాబు, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోను మద్యనిషేధం పాక్షికంగా అమలు జరుపబడుతున్నది. మొత్తం 8,52,388 చదరపుమైళ్ళభూభాగంలో — అంటే మొత్తం దేశంలో సుమారింట 28 వంతుల భూభాగంలో — మద్యనిషేధం అమలుజరుపబడుతున్నది. మొత్తం 18 కోట్ల జనాభాలో సుమారింట 38 వంతుల మందికి మద్యనిషేధం వర్తిస్తుంది.

ఆయా రాష్ట్రాలలో అమలుజరుపబడిన మద్యనిషేధ కార్యక్రమాలను, ఈ సంస్కరణలవల్ల ఆర్థికంగానూ, సామాజికంగానూ కలిగిన సత్ఫలితాలను వివరించిన అనంతరం ఈ విధానాన్ని అమలు జరపడంలో వివిధ రాష్ట్రాలు గడించిన అనుభవాన్ని కూడా నివేదికలో యథాతథంగా సమీక్షించడమైంది. ఇటువంటి సంస్కరణ ఫలితాలను బేరీజువేసి సమీక్షించడానికి అయిదారేళ్ళ వ్యవధి బహుస్వల్పమనీ, ఈ దృష్టితోచూస్తే వివిధ రాష్ట్రాలు సాధించిన విజయం నిజానికి అనల్పమైందనీ కమిటీ ప్రశంసించింది.

మద్యనిషేధం అమలుజరిగే ప్రాంతాలలో మద్యపానం ఇంచుమించు సాంతం తగ్గిపోయిందని, పూర్వం త్రాగుడుకు అలవాటుపడ్డవారు ఇప్పుడు మద్యనిషేధం ఫలితంగా మద్యపానం చాలవరకు విసర్జించారనీ, దొంగచాటుగా వారిప్పుడు త్రాగే మద్యం అల్పమైనదనీ కమిటీ స్పష్టీకరించింది. ముఖ్యంగా పేదజనం తాగే కల్లు పై నిషేధం జయప్రదంగా అమలుజరుపబడుతోంది. ఇతర సారాయిల విషయంలో నిషేధం ఫలితంగా యాదృచ్ఛికంగా తాగేవారు అనేకమంది తమ దురలవాటును మానుకొన్నారు. అంతేకాకుండా నిషేధం ధర్మమా అని చిన్నతనానికి చెందిన యువకులకు ఈ దురలవాటు అంటకుండా తప్పింది. ఇది కూడా గొప్ప లాభంగానే పరిగణించవలసివుంటుంది.

పూర్తి మద్యనిషేధం

మద్యనిషేధం అమలు జరగని రాష్ట్రాలలోనూ, ప్రాంతాలలోనూ ఈ దురభ్యాసం యువకులలోనూ, పై తరగతులకు చెందిన స్త్రీలలోనూ వ్యాపిస్తున్నదని కమిటీ పేర్కొన్నది. ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలలోనూ, అభివృద్ధి ప్రాజెక్టు ప్రాంతాలలోనూ ఈ దురభ్యాసం కార్మికుల జీవితంలో గూడు కట్టుకొన్నది. తక్షణమే ఈ సమస్యనుగూర్చి శ్రద్ధగా విచారణ జరిపి, పరిష్కారమార్గం అమలు జరపాలని కమిటీ సూచించింది. రాజ్యాంగంలోని 47వ సూత్రం సంపూర్ణమద్యనిషేధాన్ని నిర్దేశిస్తున్నదేగాని మిత పానాన్ని కాదనీ, అందువల్ల ప్రతిరాష్ట్ర ప్రభుత్వమూ విధిగా మద్యనిషేధాన్ని సాంతం అమలు జరపాలనీ కమిటీ స్పష్టం చేసింది.

భారత రాజ్యాంగంలోని ప్రభుత్వ విధాన నిర్ణయ సూత్రాలు వర్తమాన పరిస్థితులూ, భావితరాల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని దేశం అంతటా మద్యనిషేధాన్ని అమలు జరపాలని ఈ కమిటీ అభిప్రాయం. 1958 ఏప్రిల్ నాటికి దేశం అంతటా మద్యనిషేధం అమలు జరిపే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కమిటీ ఒక గడువు నిర్ణయించింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఈ లక్ష్యసిద్ధికి అనువైన చర్యలన్నీ తీసుకోవాలని కమిటీ సూచించింది. దేశంలో ఏలుబడిగల ప్రతిపక్షాలు బలపడి, మద్యనిషేధ విధానాన్ని విఫలం చేయడానికి వీలులేని విధంగా, గడువు నిర్ణయం చేయబడింది. దేశం మొత్తంమీద మద్యనిషేధ విధానం సంపూర్ణంగా అమలు జరగడానికి రాష్ట్రాలు తీసుకోవలసిన చర్యలను గురించి తగు సూచనలు చేయడానికి ఒక కేంద్ర సంఘాన్ని నియమించవలసివున్నది.

ఒకవేళ ఏరాష్ట్రమైనా వెనుకబడినట్లయితే, అందువల్ల కలుగగల కష్టనష్టాలను గురించి ఈ కేంద్రసంఘం ఆయా రాష్ట్రప్రభుత్వాలను హెచ్చరించి, వాటిని కూడా సంసిద్ధం చేయాలి. ఈ కేంద్ర సంఘమే ఏయేటా ఈ సందర్భంలో ఎంత అభివృద్ధి జరిగిందో సమీక్షిస్తూ, వార్షిక నివేదికలను తయారుచేసి, జాతీయాభివృద్ధి సంఘం పరిశీలనకు ప్రతిపాదించాలి. ఇందువల్ల అన్ని రాష్ట్రాలు ఏకకాలంలో తగు చర్యలు తీసుకొని దేశం మొత్తంమీద మద్యనిషేధాన్ని గడువుకాలంలోగా అమలు జరపడానికి వీలవుతుందని ఆశించబడుతున్నది. ఈ సంవత్సరాంతంలోగా ఈ సంపూర్ణ మద్యనిషేధ విధానాన్ని, దానితోపాటు అది ప్రారంభించడానికి నిర్ణయించబడిన గడువు తేదీని తాము ఆమోదించినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని కమిటీ సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వాల ఆమోద ప్రకటన నాటినుంచి గడువు కాలంలోగా తీసుకోవలసిన చర్యలను కమిటీ సూచించింది. మద్యనిషేధం అమలులో లేని రాష్ట్రాలు, కొన్ని భాగాలలో మాత్రమే అమలులో ఉన్న రాష్ట్రాలు తొలిచర్యగా హోటళ్లు, పానశాలలు, రెస్టారెంటులు, భోజన గృహాలు, క్రీడామందిరాలు, సినిమాలు, విందులు, సామూహిక మత సంబంధపు ఉత్సవాలలోనూ మద్యం వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలి.

బహిరంగంగా త్రాగుడు నిలిపివేయబడ్డప్పుడు సురాపానంపట్ల ప్రజల మనో వైఖరిలో గొప్ప మార్పురాక తప్పదు అని కమిటీ అభిప్రాయపడింది. విదేశ యాత్రికులకు, ఇతర విదేశీయ ప్రముఖులకు ఏవో కొన్ని నిర్ణీతమైన హోటళ్లు వగైరా వసతి గృహాలలో మాత్రమే, అదైనా అందుకోసం ప్రత్యేకంగా కేటాయించబడిన గదులూ, లేక మందిరాలలో వారికి కావలసిన సారాయి సరఫరాకు తగు ఏర్పాట్లు చెయ్యాలి. ఈ మధ్యకాలంలో సాయుధబలాల భోజన శాలలకు బయటివారు అతిథులుగా ఆహ్వానింపబడిన సందర్భాలలో మద్యం వడ్డించరాదు. 1956 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి, మద్యపానాన్ని ప్రోత్సహించే అన్ని రకాల ప్రకటనలను నిషేధించాలి.

మద్యపాన విముఖత్వం ప్రభుత్వోద్యోగులలో ఒక సుగుణంగా పరిగణించబడుతుందని ప్రభుత్వం ప్రకటించి ఆ ప్రకారం కొలువు నియమావళిని సవరించాలి. 1956 ఏప్రిల్ 1 వ తేదీ లగాయతు లక్ష్యసిద్ధికి నిర్ణయించబడే తుది గడువులోగా కిందిచర్యలు తీసుకోబడాలని కమిటీ సూచించింది:

1. పట్నాలలోనూ, పల్లెలలోనూ ఉండే మద్య విక్రయశాలల సంఖ్య క్రమంగా తగ్గించబడాలి.
2. మద్య విక్రయశాలలు వారంలో చాలా రోజులు మూసివేయబడేటట్టు చూడాలి.
3. మద్య విక్రయశాలలకు ఇచ్చే సరుకు మొత్తం పరిమాణాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావాలి.
4. ఇండియాలో ఉన్న సారాయి బట్టీలు తయారుచేసే సరుకు క్రమంగా తగ్గించబడేటట్టు చూడాలి.

నిర్ణీతమైన పారిశ్రామిక ప్రాంతాలలోను, లేదా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్న ప్రాంతాలలోను, వాటి పరిసరాలలోను వుండే మద్య విక్రయ శాలల మూసివేతకు ప్రత్యేక ప్రాధాన్య మివ్వాలి.

గ్రామాలలోనూ, పట్టణాలలోను జనం నివసించే ప్రాంతాలకు దూరంగా ఉండేట్టుగా దుకాణాలను తొలగించాలి. పెద్దపెద్ద పట్టణాలలో రాజమార్గాలలోను, ప్రధాన వీధులలోనూ మద్య విక్రయశాలలను నెలకొల్పితే త్రాగుబోతు ప్రజలకు బహిరంగంగా కన్పిస్తుంది కాబట్టి, అట్టి ప్రదేశాలనుంచే వాటిని తొలగించి వేయాలి.

నిషేధ పథకాన్ని ప్రాంతాలవారీగానూ, రకాలవారీగానూ విస్తృత పరచాలనే విధానాన్ని కమిటీ తిరస్కరించింది. 1958 మార్చి 31 వ తేదీ తర్వాతనుంచి నల్లమందు సప్లయిలను పూర్తిగా నిలిపివేయాలనే ప్రస్తుత ప్రభుత్వ విధానాన్ని కమిటీ పూర్తిగా ఆమోదించింది. ఇక గంజాయి మందుల విషయంలో దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ రావాలనీ, అదేవిధంగా వాటికి జారీచేసే సరుకు పరిమాణాలను కూడా క్రమంగా తగ్గించుకుంటూ రావాలనీ కమిటీ సిఫారసు చేసింది.

మద్యనిషేధం - సాయుధ బలాలు

మద్యనిషేధానికి సంబంధించినంతవరకు సాయుధ బలాలు కూడా యావద్భారత దేశం అవలంబించే విధానాన్నే తాము అవలంబించడానికి అంగీకారం వెల్లడించాయి గనుక, వాటి విషయంలో ఏమీ ప్రత్యేక విధానాన్ని అవలంబించవలసిన అవసరం లేదని కమిటీ స్పష్టంచేసింది. ఈశాన్య సరిహద్దు ప్రాంతం, మణిపూర్, త్రిపుర మినహా మిగతా అన్ని కొండజాతి ప్రాంతాలకు మద్యనిషేధాన్ని వర్తింపజేయవలసిందేగాని అమలు జరపడానికిమాత్రం ప్రచారక ప్రబోధ విధానాలను ముఖ్యంగా అవలంబించాలి. ఈశాన్య సరిహద్దు, మణిపూర్, త్రిపుర ప్రాంతాలలో మాత్రం ఈ సమస్యను గురించి యింకా ప్రత్యేక పరిశీలన జరగవలసివుంది. దేశంలో విదేశ రాయబార కార్యాలయాలవారు స్వచ్ఛందంగానే మద్యనిషేధాన్ని పాటించి, భారతీయ అతిథులు పాల్గొన్న విందులలో, ఇతర కార్యక్రమాలలో మద్యాలను వడ్డించరని కమిటీ ఆశిస్తున్నది.

ఇటీవలనే భారత యూనియన్‌లో విలీనం చేయబడిన పుదుచ్చేరీ వగైరా ప్రాంతాలలో, ఇతర అన్ని రాష్ట్రాలలోనూ అమలుజరుగుతున్న అంచెలవారీ కార్యక్రమమే వర్తింపచేయాలి. ఈ కమిటీవారు సిఫార్సు చేసిన సంపూర్ణ మద్యనిషేధ విధానం ప్రకారం ఆరోగ్య కారణాలను పురస్కరించుకొని ఎవరికీ ఎట్టి పర్మిట్లు మంజూరు చేయబడవు. ఒకవేళ ఏ కారణంచేతనైనా ఇదివరకే మంజూరుచేయబడిన పర్మిట్లు 1958 ఏప్రిల్ తర్వాత చెల్లకూడదు. ఈలోగా ఇలాంటి పర్మిట్లు, వాటి ప్రకారం ఇచ్చే సరుకు పరిమితి క్రమంగాతగ్గించాలి. అయితే విదేశయాత్రికులకు దేశంలో ఉంటున్న విదేశీయులకు మత విధుల నిమిత్తం మద్యాన్ని ప్రత్యేక పర్మిట్లపై విక్రయించడానికి తగు ఏర్పాట్లుచేయాలి. మందుగా మద్యాన్ని, నల్లమందుని మోతాదు ప్రాయంగా వాడుక చేయడానికి భిషగ్వరులకు అనుమతించాలి. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర సంఘాలను, జిల్లా సంఘాలను నియమించాలి. పరిశ్రమలకు ఉపయోగించే సారాయిలను త్రాగుబోతులు దుర్వినియోగపరచి తమ పొట్టను పెట్టుకోడానికి వీలులేకుండా దానికి తగు విధంగా కట్టుదిట్టం చేయాలి.

అమలు జరపడానికి ఏర్పాట్లు

మద్యనిషేధ విధానం ఏ విధంగా అమలు జరపాలి అనే విషయాన్ని కమిటీ తదనంతరం కూలంకషంగా వివరించింది. ఈ సంఘంవారు దీనిని అమలు జరిపే పద్ధతికి ప్రక్రియకు ఎంతో ప్రాముఖ్యం యిచ్చారు. మద్యనిషేధం జయప్రదం కావాలంటే ప్రజా సహకారం సర్వవిధాలా అవసరం అవడమే కాకుండా, ఈ శాసనాన్ని అమలు జరిపే ప్రభుత్వోద్యోగులు ప్రజా నాయకుల మధ్య కూడా అన్యోన్య సన్నిహిత సహకారం ఆవశ్యకమౌతుంది. ప్రబోధ ప్రచారాల నిర్వహణ నిమిత్తమై ఆయా రాష్ట్రాలలో నెలకొల్పబడిన మద్యనిషేధ ప్రచార సంస్థలు మొత్తంమీద తగినంత ప్రజాభిప్రాయాన్ని సృష్టించలేక పోయాయనీ, అవి సాధించ తలపెట్టిన ప్రాథమిక లక్ష్యాలు సిద్ధించలేదనీ కమిటీ పేర్కొన్నది. ప్రబోధను, విచారణ, చట్టబద్ధము, పరిపాలనా సంబంధము అనే రెండు పద్ధతులలో మద్య నిషేధాన్ని స్థిరంగా అమలు జరపడానికి ప్రయత్నం చేయాలని కమిటీ సూచించింది.

ఈ రెండు కార్యక్రమాలను సంపూర్ణంగా సమన్వయపరచాలనీ, ఇందు నిమిత్తం ప్రతిరాష్ట్రంలోను ఒక మద్యనిషేధ నిర్వహణాధికారిని నియమించాలనీ కూడా నిర్దేశించబడింది. రాష్ట్ర స్థాయిలో ఒక మద్యనిషేధ సంఘం కూడా ఉండాలి. ఈ సంఘంలో పైన చెప్పిన రెండు రకాల కార్యక్రమాలను నిర్వహించే అధికార ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉండాలి. అంతేకాక ప్రతిజిల్లాలోను, గ్రామంలోను మొహల్లాలోను కూడా మద్యనిషేధ సంఘాలను నియమించాలి. ఈ మహోద్యమంలో సాయపడవలసిందిగా సాంఘిక నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికార, అనధికార సంస్థలన్నిటినీ ఆహ్వానించాలి. మద్యనిషేధ కార్యక్రమాలను జయప్రదంచేసే కృషిలో సర్వశక్తులా తోడ్పడవలసిందని ఈ కమిటీ మహిళా సంస్థలకు, కార్మిక సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నది.

మద్యనిషేధాన్ని అమలు జరిపే బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించాలనీ, సుశిక్షితులైన సిబ్బందితో కూడిన ఒక ప్రత్యేక శాఖను ఇందుకై నియమించాలనీ కమిటీ సిఫార్సు చేసింది. మద్యాలను, గంజాయి మొదలైన సరకును రహస్యంగా కొనేవారిని వారివారి గృహాల్లోనే పట్టుకొనేందుకు సంచార పోలీసు దళాలను, గూఢచారి దళాలను నియమించాలని కమిటీ హెచ్చరించింది.

మద్యనిషేధాన్ని శాసనరీత్యా మరింత కట్టుదిట్టం చేయడానికి అనేక సూచనలు చేయబడ్డాయి. ఈ విషయంలో పెద్ద రకం నేరాలు చేసినవారిని జామీనుమీద విడుదల చేయడానికి అవకాశం కల్పించకూడదనీ, అట్టివారికి ఒక కఠిన శిక్ష నిర్ణయించాలనీ, ఈ నేరాల సందర్భంలో సాక్ష్యం యిచ్చినవారికి అపకారం ఏమీ వాటిల్లకుండా వారిని సర్వవిధాలా జాగ్రత్తగా కాపాడాలనీ, కమిటీ సిఫార్సు చేసింది. ఇతర రకాల మద్యనిషేధ నేరాలను గురించి త్వరలో నిదారణలు జరిపించాలని వారు సూచించారు.

దొంగసారా కాపు

ఈ సమస్య ఈ నాటిది కాదనీ, పూర్వం ఎక్సైజు విధానాలు అమలులో ఉన్నప్పుడు కూడా దొంగసారా కాపు అరికట్టడం ఎలాగా అనేది అధికారులకు పెద్ద సమస్యగానే వుండేదనీ కమిటీ పేర్కొన్నది. సంపూర్ణ మద్యనిషేధ విధానానికి, గీతకి ఎక్కడా పొత్తు కుదరదనీ, అయినప్పటికీ, దొంగసారా కాపు ఎక్కువగా ఉన్నదిగనుక సంపూర్ణ మద్యనిషేధ విధానం పనికిరాదని వాదించడం పనికిరాదనీ కమిటీ పేర్కొన్నది. ఈ సమస్యను ఇతర నేర విచారణ కార్యక్రమాలతో పాటే ఎదుర్కోవాలని, ఈ సందర్భంలో నిర్మాణాత్మక విధానాలను తప్పక సాధించాలని సూచించింది. [illegible] పేర్కొన్నది. మద్యనిషేధం అమలులో లేని ప్రాంతాలలో [illegible] నిషేధ కార్యక్రమం ప్రవేశపెట్టి నాటుసారా సక్రమంగా పోయింగా [illegible] ఆచరణ సాధ్యం కాదనీ, సహేతుకం కాదనీ చెప్పి త్రోసిపుచ్చింది. అందువల్ల మితపాన లక్ష్యం చేకూరవచ్చునే గాని సంపూర్ణ మద్యనిషేధానికి అది ఏవిధంగాను దోహదం కాదని అభిప్రాయపడ్డారు.

సారా కలిసిన ఔషధాలు, సౌందర్య పోషణ సామగ్రులకు సంబంధించిన అంతర్రాష్ట్రీయ వ్యాపారం, ఆయా రాష్ట్రాలలో వీటి తయారీని కంట్రోలు చేయవలసిన ఆవశ్యకతను గురించి కమిటీ చర్చించింది. ఈ ఔషధాలు వగైరా ముమ్మందు దుర్వినియోగం కాకుండా అరికట్టడానికి ఇటీవల పార్లమెంటు ఆమోదించిన శాసనంవల్ల సత్ఫలితాలు చేకూరగలవని కమిటీ ఆశిస్తున్నది. మద్యపానానికి అపాయకరమైన ఔషధసేవకు వ్యతిరేకంగా ప్రచార ప్రబోధాలను తీవ్రంగా కొనసాగించవలసిన ఆవశ్యకతను గురించి కమిటీ గట్టిగా హెచ్చరిక చేసింది. మద్యపాన నిగ్రహం ఆరోగ్యానికి ముఖ్యంగా దోహదం చేస్తుందని, ఆరోగ్య నియమావళిలో భాగంగా దీనిని పాఠశాలల్లో పిల్లలకు బోధించాలని సూచించారు. ప్రజలలో ఇందుకు సంబంధించిన ప్రచారం సాగించడంలో పత్రికలు కూడా ప్రముఖ పాత్ర వహించాలని కమిటీ సూచించింది. మద్యనిషేధ కార్యక్రమం జయప్రదం కాగలందులకై ఆకర్షణీయమూ, ఆరోగ్యకరమూ అయిన ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను, పానీయాలను చౌకగా రకరకాలని ప్రజలకు అందజేయాలని కూడా వారు సిఫార్సు చేశారు.

పోతే, మద్య నిషేధాన్ని విధించడం వల్ల, కల్లుగీత పని వారంతా నిర్వ్యాపారులౌతారు గనుక, అట్టి వారందరికీ కుటీర పరిశ్రమలలోను, చిన్నరకం పరిశ్రమలలోను ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేయాలని సిఫార్సు చేసింది.

కొత్త దృక్పథం అవలంబించాలి

మద్యపానీయాలమీదను, మత్తుపదార్థాలమీదను ప్రస్తుతం విధించబడుతున్న ఎక్సైజు సుంకాలు విపరీతంగాను, లోక విరుద్ధంగాను ఉంటున్నాయనీ, మన పన్ను విధానంలోని ఈ కళంకాన్ని తక్షణమే తొలగించాలనీ, ఆర్థికంగా ఈ సమస్యపట్ల సరికొత్త విధానాన్ని అవలంబించవలసివున్నదనీ కమిటీ సిఫార్సు చేసింది.

మద్యపానం అనేది సామాజిక శ్రేయస్సుకు పూర్తిగా విరుద్ధమనీ, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో మద్యనిషేధం అంతర్భాగం కావాలనీ గట్టిగా పేర్కొనబడింది. ఈ సందర్భంలో కమిటీ ఈ విధంగా హెచ్చరించింది:— "ఇండియావంటి శ్రేయోరాజ్యంలో ప్రజల- ముఖ్యంగా కింది తరగతి ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మనం రూపొందించే సాంఘిక సంక్షేమ పథకాలలో గనుక మద్యనిషేధాన్ని చేర్చకపోయినట్లయితే మన జాతీయాభివృద్ధి కార్యక్రమాలు దోషభూయిష్ఠమైనవనీ [illegible] పూర్తిగా లోపభూయిష్ఠమైనవనీ సరిగ్గా గణించవలసి ఉంటుంది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో మద్యనిషేధాన్ని ప్రధానమైన అంతర్భాగంగా పరిగణించి తీరాలని మా అభిప్రాయం. భారతజాతి ఉన్నత సాంస్కృతిక, నైతిక సంప్రదాయాలకు ఇది అనుగుణంగా కూడా ఉంటుంది.

"మన దేశంలో లక్షలాది కుటుంబాలను మద్య పానంనుండి సంరక్షించి, వారికి సుఖప్రదమైన, ఆరోగ్యవంతమైన జీవనాన్ని కల్పించడం అనేది నిజంగా ఎంతో సాటిలేని మహత్తర విజయంగానే పేర్కొనవలసి వుంటుంది. మత్తులు కాని ఆరోగ్యవంతులైన సామాన్య ప్రజానీకమే శ్రేయోరాజ్యానికి సుస్థిరమైన పునాది."

దీనిని గనుక సూత్రప్రాయంగా ఆమోదించినట్లయితే, మద్యనిషేధం వల్ల వచ్చే ఎక్సైజు రాబడిని కోల్పోవడం తప్పు లేదనిపిస్తుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ ఈ లోటును ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద చేసే ఆర్థిక ప్రతిపాదనద్వారా సరిపుచ్చుకోవలసి వుంటుంది. మద్యనిషేధపు లోటు పూడ్చడం కోసమే ప్రత్యేకంగా అదనపు పన్నులు విధించకూడదు.

రాబడిపన్ను, అమ్మకపుపన్నులను ప్రజలు తప్పించుకోకుండా చేయడానికి పన్నుల విచారణ కమిషన్ వారు సూచించిన చర్యలను జాగ్రత్తగా అమలు జరపాలని కమిటీ హెచ్చరించింది. ప్రభుత్వాలు ఇతర పద్దులకింద రాబడిని పెంచాలని, మద్య నిషేధంఫలితంగా ప్రజలు ఆదా చేసేడబ్బును సమర్థమైన సంస్థనొకదానిని సద్వినియోగ పరచడానికిగాను ఏర్పాటు చేయాలని కూడా కమిటీ సూచించింది.

మద్య నిషేధాన్ని అమలు జరిపే బాధ్యత ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది. అయితే, కొన్ని రాష్ట్రాల ఆదాయం చాలవరకు ఎక్సైజు పన్ను మీదనే ఆధారపడి ఉంది గనుక కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంతవరకు తోడ్పడితేనే గాని మద్య నిషేధాన్ని అవి అమలు జరుపలేక పోవచ్చుననీ, కాబట్టి ఇండియా ప్రభుత్వం ఇట్టి రాష్ట్రాల అవసరాలను గమనించి వాటిని ఆదుకోవాలనీ కమిటీ విజ్ఞప్తి చేసింది.

మద్యనిషేధం అమలు జరిపిన వివిధ రాష్ట్రాల అనుభవాన్ని, విదేశాల అనుభవాన్ని కూడా గమనించి, తాము నిర్ణయాలకు వచ్చినట్లు కమిటీ వివరించింది. ఇతర దేశాలు ఈ విషయంలో ఎన్ని చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ ఇండియాలో ఇందుకు ఎన్నో అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయని, అందువల్ల ఇక్కడ మద్య నిషేధ కార్యక్రమం తప్పక జయప్రదం అవుతుందనీ కమిటీ అభిప్రాయపడింది. మద్యపాన సమస్య ఇతర దేశాలలో అంతగా తీవ్రతరమైంది [illegible] ప్రజలు సర్వ సాధారణంగా [illegible] స్వభావం [illegible] మద్య[illegible] ప్రచారం సాగుతూ వుండడం. యీ అన్ని కారణాలవల్ల ఇండియాలో మద్య నిషేధాన్ని అమలు జరపడం ఆచరణ సాధ్యమైన విషయమే నని కమిటీ అభిప్రాయపడింది.

భిన్నాభిప్రాయ ప్రకటన

ఈ విచారణ సంఘంలో కో-ఆప్టు చేసుకోబడిన సభ్యులు శ్రీ పి. కోదండరావు భిన్నాభిప్రాయాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనలో యీ క్రింది విషయాలున్నాయి:—

"మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రాంతంలో మద్యపాన నిషేధాన్ని తారుమారు చేసి, వ్యక్తిగత రేషనింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. మద్రాసు రాష్ట్రం వ్యక్తిగత రేషనింగ్ జీవిత పర్యంతం వుండాలని సిఫారసు చేసింది. అందువల్ల మద్యపాన నిషేధాన్ని గురించిన ప్రాచీన సంప్రదాయాలను గురించి ఒక ఉన్నతాధికార సంఘం సమగ్ర సమీక్షను జరపాలి. ఆ సమీక్ష జరిగేలోగా యావజ్జీవ వ్యక్తిగత రేషనింగు విధానం మద్యపాన నిషేధాన్ని అమలుపరచడానికే అయితే అనుసరించవచ్చును.

బట్టీల ద్వారా తయారయ్యే సారాయి విషయమై ముందు చర్య తీసుకోవాలి.

పరిమిత మొత్తాలలో విదేశీ మద్యం సేవించడానికి యివ్వబడుతున్న పర్మిట్లు జీవిత పర్యంతం యివ్వబడాలి.

కొండజాతివారు తమ సంప్రదాయానుగుణంగా తయారుచేసుకొనే మద్యాన్ని సేవించడానికి అనుమతి యివ్వాలి.

ఇప్పుడు వసూలుచేస్తున్న ఎక్సైజుపన్నును రద్దుచేసి యితర పన్నులద్వారా ఆదాయాన్ని భర్తీచేసుకోడానికి శక్తి లేదు. కనక కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీచేసేట్లయితే, ఆ పన్నును వదులుకోవడానికి రాష్ట్రాలు అంగీకరిస్తాయి. అందువల్ల కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సబ్సిడీలు, గ్రాంటులు, ఋణాలు ఇవ్వడం వుచితం. అది 1956 ఏప్రిల్ 1 వ తేదీలోగా జరగడం మంచిది.

మద్యపాన నిషేధం విషయంలో కొన్ని న్యాయసమ్మతమైన మినహాయింపులున్నాయి. మద్యనిషేధం న్యాయస్థానాల తీర్పులకు బద్ధం కానవసరంలేదని ఆ దేశ సూత్రంలో పేర్కొనబడినందున న్యాయస్థానాల తీర్పుకు బద్ధం కానవసరంలేని ప్రాథమిక స్వత్వాలను ఉల్లంఘించినంతవరకూ, మద్యనిషేధం విషయంలో రాష్ట్రాలు సర్వస్వతంత్రంగా వ్యవహరించవచ్చు.

వ్యక్తిగత రేషనింగు, సరుకు నాణ్యంపై కంట్రోలు, సరుకు పరిమితిపై కంట్రోలు న్యాయబద్ధమైనవే. ప్రాథమిక స్వత్వాలను మద్యనిషేధంకోసం తక్కువ చేయడం, వైద్య అవసరాలకోసం ఈ మినహాయింపును తొలగించడం సమంజసం కాదు.

మద్యనిషేధ నిర్వహణకు క్రొత్తగా అనధికార బృందాన్ని సృష్టించడం అనవసరం. ఆర్థికలోటు లేకపోతే యిందుకోసం పోలీసు శాఖను పటిష్ఠం చేయడం మంచిది. మద్యపానం అభ్యాసం కావడానికి కారణం దారిద్ర్యము ముఖ్యకారణమని గెస్పారు. 1958 ఏప్రిల్ ఒకటవ తేదీనాటి దారిద్ర్యం నిర్మూలించబడుతుందని చెప్పడానికి వీలు లేదు.

నక్కరుగా మద్యాన్ని సేవించడం అభ్యుదయ ప్రజల నైతిక సూత్రాలకు విరుద్ధం కాకపోతే, భారత దేశంలో భారతీయులు కాకుండా విదేశీయులు మద్యాన్ని సేవించడానికి అవకాశం కల్పించడం, విశేష గౌరవ పాత్రులైన కొందరు భారతీయులు నక్కరుగా సేవించడానికి సౌకర్యాలు కల్పించడం, 1958 ఏప్రిల్ ఒకటవ తేదీవరకు కొన్ని మినహాయింపులకు అంగీకరించడం, నైతిక పునరుద్ధరణకోసం అని చెప్పబడేదానికి వాదం కొంత బలహీనమైంది. ఆరోగ్య విషయకంగా మద్యపాననిషేధం అవసరమని మన రాజ్యాంగం పేర్కొంటున్నది.

నిమ్మగడ్డి

దక్షిణ భారత దేశపు అమూల్య సంపద

న్యూయార్క్ నగరంలోని ఫిఫ్త్ ఎవెన్యూలోగాని, లండన్ నగరంలోని బాండ్ స్ట్రీట్‌లోగాని, పారిస్ నగరంలోని షాంప్స్ ఎలిసీస్‌లోగాని, ఢిల్లీ నగరంలోని కన్నాట్ సర్కస్‌లోగాని, మరే పెద్ద నగరంలోని అందాల షాపుల్లోగాని అమ్మే ప్రపంచప్రఖ్యాతమైన సెంట్లు చాలావాటిలో వుండే మూల ద్రవ్యం దక్షిణ భారత దేశంలో విస్తారంగా పెరుగుతూ వుండే నిమ్మగడ్డిలోనుంచి తీయబడినట్టిదే.

విస్తారంగా పెరుగుతున్న, ఇంత ఉపయోగకరమైన ఈ నిమ్మగడ్డిని దక్షిణ భారత దేశంలోని వారు పూర్తిగా సద్వినియోగం చేసుకొనక పోతున్నారని చెప్పవలసివుంటుంది. ఈ గడ్డినుంచి తీయబడే నిమ్మగడ్డి నూనె సెంట్లు తయారు చేయడానికి ఉపయోగపడుతున్నది. "అయొనన్" తయారు చేయడానికి గాను సెంట్సఉత్పత్తి దారులకు ఈ నిమ్మగడ్డి నూనె అవసరమౌతున్నది. సబ్బు, స్నో వగైరాలను తయారు చేయడానికి కూడా మూల ద్రవం ఈ నిమ్మగడ్డి నూనే.

ఇండియానుంచి నిమ్మగడ్డినూనెను ఎక్కువగా కొంటున్నది అమెరికా దేశమే. అందువల్ల ఇండియా-అమెరికాల మధ్య స్నేహాన్ని ఈ నిమ్మగడ్డి నూనె దృఢతరం చేస్తున్నదని కూడా చెప్పవచ్చు.

గత కొద్ది సంవత్సరాలలోను ఈ నిమ్మగడ్డి నూనెవల్ల ఇండియా రాబడి క్రమంగా ఎక్కువ అవుతూ వచ్చింది. 1954 లో 736 టన్నుల నిమ్మగడ్డి నూనె ఎగుమతి చేయబడింది. దీని విలువ కోటి రూపాయలకు పైగా వుంది.

ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో విటమిన్ "ఎ" ను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని అమెరికా శాస్త్రజ్ఞులు కనిపెట్టిన కారణంగా ఈ నిమ్మగడ్డి నూనెకు ఇటీవల గిరాకీ బాగా పెరిగిందని అంటున్నారు. కాడ్ లివర్ ఆయిల్‌లో విటమిన్ "ఎ" సమృద్ధిగా వుండగా, కాడ్ చేపలు సముద్రంలో సమృద్ధిగా లభిస్తూ వుండగా విటమిన్ "ఎ" ను కృత్రిమంగా తయారుచేయడం విపరీతంగా కనుపించవచ్చు. ఇందుకు సమాధానమేమంటే, కాడ్‌లివర్ ఆయిల్‌కు వుండే దుర్వాసన, అరుచి కృత్రిమంగా తయారు చేయబడిన విటమిన్ "ఎ" కి వుండదు.

నిమ్మగడ్డి నూనె విదేశాలకు ఎగుమతి ప్రారంభం కావడానికి పూర్వం అంజనాలు మొదలైనవి తయారు చేయడం కోసం స్థానిక పారిశ్రామికులే ఎక్కువగా ఉపయోగించుకునేవారు. క్రిమిసంహారిగా కూడా ఈ నిమ్మగడ్డి నూనె చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నది. దీనిని శరీరానికి రాసుకుంటే దోమలు దగ్గరికి రావు. అంతేగాక, రైతులు కోరళ్లలో మట్టి కరిగిపోకుండా వుండడానికిగాను వాటపై ఈ నిమ్మగడ్డిని పెంచుతూ వుంటారు.

తొలకరి వర్షాలు పడగానే ఈ నిమ్మగడ్డి విత్తనాలను నాటుతారు. ఎకరానికి సుమారు 15-పౌండ్ల విత్తనాల చొప్పున నాటుతారు. ఐదు నెల లయేసరికి నిమ్మగడ్డి మొదటి కోతకు వస్తుంది. ఆ తరువాత కర్రబూడిద (వుడ్ ఏష్) ఎరువును వాడితే ఈ నిమ్మగడ్డి త్వరత్వరగా ఎదుగుతుంది. నెలకొకసారి ఈ నిమ్మగడ్డిని కోతకోయవచ్చు. ఇలా ఈ నిమ్మగడ్డి మొక్కలు ఆరేసి సంవత్సరాలపాటు ఎదుగుతూనే వుంటాయి.

ఈ నిమ్మగడ్డినుంచి నూనెను తయారు చేయడానికిగాను ఇప్పటికీ మామూలుగా ఉపయోగించే బట్టీలలో ఒక బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్‌కు ఒక పీపాతో గొట్టంద్వారా సంబంధం ఏర్పరచబడివుంటుంది. బాయిలర్లో నిమ్మగడ్డిని వేసి, నీరుపోసి కింద మంట పెడతారు. ఈ కారణంగా వెలువడే ఆవిరి, బాయిలరును, పీపాను కలిపే గొట్టంలోకి వచ్చి అక్కడ తిరిగి ద్రవంగా మారుతుంది. ఇలా ఆవిరి తిరిగి ద్రవంగా మారడానికిగాను గొట్టంపైన చన్నీరు ఎప్పుడూ ప్రవహించేటట్టు చేయబడుతూ వుంటుంది. ఈ విధంగా ఆవిరి కాస్తా ద్రవంగా మారి పీపాలోకి బొట్లు బొట్లుగా పడుతుంది. ఈ ద్రవంలో నిమ్మగడ్డి నూనె, నీరు కూడా వుంటాయి. అయితే నీరు, నూనె కలవవు గనుక రెండూ కలిసి వేరువేరుగానే వుంటాయి. అప్పుడు నీటిని ఇగరబెట్టి నిమ్మనూనెను డబ్బాలలో కెత్తి సీళ్ళు వేస్తారు.

ఒకప్పుడు వృథాగా పడివున్న ఈ నిమ్మగడ్డిని నవీన శాస్త్ర విజ్ఞానం పూర్తిగా ఉపయోగించుకుంటున్నది. సుగంధ ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగపడే ఈ నిమ్మగడ్డి, విటమిన్ "ఎ" అవసరమై వుండి కాడ్‌లివర్ ఆయిల్ తాగలేక అవస్థపడే పిల్లలు ఆ బాధలేకుండా విటమిన్ "ఎ" పొందేటట్టు చేసి వారికి సంతోషాన్ని చేకూరుస్తున్నది. అంతేగాక, దోమల బాధతో [illegible] సమశీతోష్ణ ప్రదేశాలను ఈ దోమల బారినుంచి విముక్తి చేకూరుస్తున్నది. పట్టణాలలోను, గ్రామాలలోను క్రిమి సంహారానికి నిర్విరామ కృషి చేస్తున్న డాక్టర్లకు క్రిమి సంహారం విషయంలో తోడ్పడుతున్నది.

ఇండియాలో మద్యనిషేధం

ఆంధ్ర ప్రభుత్వంచే కేంద్ర సంఘం నివేదిక పరిశీలన

కర్నూలు, అక్టోబర్ 28 — ప్లానింగ్ కమిషన్ నియమించిన మద్యనిషేధ విచారణ సంఘం సమర్పించిన నివేదికను ఆంధ్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

ఆ నివేదికను రాష్ట్రప్రభుత్వాలకు ప్లానింగ్ కమిషన్‌వారు అందచేశారు. దానిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ అభిప్రాయాలను ప్లానింగ్ కమిషన్‌కు తెలియజేస్తాయట.

శ్రీ కల్యాణానంద భారతీస్వాములవారి బ్రహ్మైక్యం

గుంటూరు, అక్టోబర్ 28 — జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ స్వాములవారు నేటి వుదయం యిక్కడ 11-48 గంటలవేళ బ్రాడీపేటలోని విద్యాశంకర భవనంలో సిద్ధి పొందారు.

ఈయన హృద్రోగ కారణంగా ఆకస్మికంగా తనువును చాలించారు.

ఈయన వయస్సు 74 సంవత్సరాలు.

ఈయన 1907 వ సంవత్సరంలో 26 వ యేట ఆశ్రమ స్వీకారం చేశారు. ఆశ్రమ మిప్పించినవారు జగద్గురు బోధానంద భారతీ స్వాములవారు.

శ్రీ కల్యాణానంద భారతీ స్వాములవారి భౌతిక దేహాన్ని యిక్కడికి ఆరు మైళ్ళ దూరంలోవున్న పేరేచర్లలోని ఆయన ఆశ్రమానికి గొనిపోయి అక్కడ వేదవిహితంగా సమాధి చేస్తారు.



'అనాసిన్' నాలుగు మందులయొక్క వైజ్ఞానిక మిశ్రమము ఇది నరముల ముఖ్య స్థానములందు త్వరితమైన మిశ్రమచర్యను జరిపి, నొప్పి, తలనొప్పి, జలుబులు, జ్వరం, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శ్రమవిముక్తిని కలిగించును.

- క్వినైన్, అధిక శక్తి నిచ్చు మరియు జ్వరనివారణ మొనర్చు గుణాలకు ప్రఖ్యాతి గాంచినది, జ్వరాన్ని తగ్గించటంలో మిక్కిలి శక్తిగలది.
- కఫేన్, బలహీనానికి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
- ఫినాసిటిన్, తీవ్రమైన బాధా నివారణి జ్వర నివారణియని ఖ్యాతిచెందినది.
- అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్, తలనొప్పి, మరియు అలాంటి బాధలను పోగొట్టుటకు మిగుల [illegible]మైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునియొక్క ఔషధయోగము వలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు లేక కడుపును అపకళకళ చేయదు. నొప్పి, తలనొప్పి, జలుబులు, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు దూరమైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

లక్షలాది మందికి బాధావిముక్తిని కలిగించును

A.43


నేను టీని

ఉత్తమ విధంగా నన్ను సేవించి ఆదరించండి.

కోట్లాది గృహాలకు నేను ఇలవేల్పునైనప్పటికీ, నన్ను ఉత్తమముగా ఎలా తయారు చేసుకోడమో చాలామందికి తెలియదు.

అనేక సంవత్సరాల నుంచి, నన్ను జాగ్రత్తగా చూస్తున్నవారు 5 ఉత్తమ నియమాలను పాటిస్తే నా వలె ఉల్లాసాన్ని ప్రేరేపించగల శక్తి లేదని అంటారు.

ఇంట్లో, ఆఫీసులో, ఫ్యాక్టరీలో, క్లబ్‌లో, హోటల్‌లో- ఎక్కడైనా నన్ను సేవించేటప్పుడు ఈ 5 ఉత్తమ నియమాలను చెప్పడం మరిచిపోకండి.

5 ఉత్తమ నియమాలు

1. [illegible]మైన మంచి టీ తీసుకోండి.
2. ఆవిరి వచ్చేవరకు నీటిని కాచి, అప్పుడుదించి, వెంటనే వేడిచేసుకొన్న టీపాటను కడగండి.
3. [illegible]
4. అప్పుడు టీ పాట్‌లో వేడి నీరు పోసి, మూడు నుంచి అయిదు నిమిషాలవరకు [illegible].
5. [illegible] పాలు, చక్కెర చేర్చుకోండి.

నేను టీనే — 5 ఉత్తమ నియమాలను పాటిస్తే ఉత్తమ పానీయాన్ని

మోటారు మాన్యుయల్

మెకానికల్ భాగము రు 6/-, ఎలెక్ట్రికల్ భాగము రు. 6/-, స్టీమ్ ఇంజన్ డ్రైవింగ్ రు 5/-, ఆయిల్ ఇంజన్ డ్రైవింగ్ రు. 5/-, మెకానిక్సు గైడ్ రు 5/-, అన్నియు తెలుగు పుస్తకములు. కోట యజ్ఞరామశర్మ, ఎం.ఇ., చింతగుంటపాలెం, బందరుపోస్టు, (కృష్ణాజిల్లా)

సంగ్రహ ప్రకటనలు

కావలెను

భీమవరం మునిసిపాలిటీ

పూర్తి అర్హతలు గల అభ్యర్థుల దగ్గరనుండి ఈ క్రింది పోస్టులకు 7-11-1955వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొనబడును. వయస్సు, పూర్వపు అనుభవం, యోగ్యతలు తెలుపవలెను.

(1) ఒకరు ఉపాధ్యాయిని సెకండరీ గ్రేడ్ 45-2-85 (స్త్రీలు).
(2) టైపిస్టు క్లార్కు 45-2-85

కమీషనర్.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలలో మా తరఫున పనిచేయడానికి ఏజంట్లు, స్పెషల్ ఏజంట్లు, జూనియర్ ఇన్‌స్పెక్టర్లు కావలెను. అనుభవమున్న వారికి ప్రాముఖ్య మివ్వబడును. ఇన్‌స్పెక్టర్లకు మంచి పురోభివృద్ధికి అవకాశాలు కలవు వివరాలతో వ్రాయండి.

బ్రాంచి మేనేజరు.
లక్ష్మీ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్. 4/105, ఆర్మేనియన్ వీధి, జి.టి. మద్రాసు-1.

ప్రకటన

ఆయిలు ఇంజనులు, ఎలెక్ట్రిక్ మోటారులు, పంపుసెట్టులు, రెఫ్రిజిరేటరులు-సిద్ధముగా ఇవ్వగలము.
రేడియోలు గ్యారంటీగా బాగు చేయబడును.

RADIO & ELECTRICALS.
Vizianagram.
Phone: 111. Grams: "RADELECT"

ది సివిల్ ఇంజనీయరింగ్ కాలేజి,
మచిలీపట్నం (ఆంధ్ర)

గవర్నమెంటుచే బి. ఇ. డిగ్రీకు సమానముగా రికగ్నయిజు కాబడిన ఏ. ఎం. ఐ. ఇ. పరీక్షకు మూడు నంల కోర్సు సెప్టెంబరు పరీక్షలలో ప్యాస్ అయిన వారికొరకు ప్రత్యేకముగా యేర్పాటు చేయబడుచున్నది. ఒక రూ॥ ఎం. ఓ. ద్వారా ప్రిన్సిపాల్‌కు పంపి ప్రాస్పెక్టసు తెప్పించుకొనగలరు.

ఎస్. టి. జ్ఞానప్రకాశం,
ఎం. ఇ. ఎ. ఎం. ఐ. ఇ.,
రిటైర్డు సూపరింటెండింగ్ ఇంజనీయరు

అమ్మకము

మంచి కండిషనులో 12 to 14 HP గల క్రైను ఇంజనున్ను, పంపు చెరుకుగానుగ, చెరుకు పెనములు, వాటికి సంబంధించిన సామానులు అమ్మబడును. కె. బి. నారాయణ, అంకంపాలెం పి. ఓ. (వయా) ఆత్రేయపురం, కొత్తపేట తాలూకా, తూ. గో. జిల్లా.

కోర్టు నోటీసు

కడప డిస్ట్రిక్టు మునసబు కోర్టులో
ఇ. పి. నెం. 388/55 ఎస్. సి. నెం 878/54
బెస్తవేముల సుబ్బరాయుడు—పిటీషనరు.
రెస్పాండెంట్లు: 1. తోటంశెట్టి పెద్ద వెంకటసుబ్బయ్య, 2. తోటంశెట్టి చిన్న వెంకటసుబ్బయ్య.
2 వ రెస్పాండెంటుకు

పిటిషనరు రెస్పాండెంట్లు స్వాధీనంలోవుండే తోటంశెట్టి బాలమ్మతాలూకు స్థిరాస్తిని పై డిక్రీ బాకీ క్రింద యాలంకు కోరివున్నారు. వాయిదా 8-11-55 తేదీకి యున్నది. ఆక్షేపణ వున్న తెలుపుకోవచ్చును.

కె. సీతారామయ్య, పిటీషనరు అడ్వకేటు.

అప్పీలు నోటీసు (ఆర్డరు 41 రూలు 14, సి. పి. సి.)

జిల్లా జడ్జీ కోర్టు, నిజామాబాదు (దక్కన్)
అప్పీలు నెం. 38/4 నం. 1955

అప్పిలెంటు: గంగినేని పైరయ్య, తండ్రి బుచ్చయ్య, కమ్మ, వయస్సు 65 సంవత్సరములు, వ్యవసాయము, కోటగిరి, ఇలాకా బోధను తాలూకా. ఎదిరి

రెస్పాండెంట్లు: 1. కిదారు కృష్ణమూర్తి— 2. కానర్లామి అంకిసీడు, తండ్రి కోటయ్య, కమ్మకాపు, వ్యవసాయము, క్రావ, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా; 3. గోగినేని శీతారామయ్య, తండ్రి పేరయ్య, కమ్మకాపు, వ్యవసాయము, క్రావ, తెనాలి తాలూకా; 4 మన్నె కృష్ణయ్య, తండ్రి పెద్ద భీమయ్య, కమ్మకాపు, వయస్సు 44 నం. పొన్నూరు, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.

పై అప్పీలులోని 2, 3, 4 రెస్పాండెంట్లకు తెలియచేయున దేమనగా, బోధను మునసబు కోర్టులో దాఖలు చేయబడిన ఓ. ఎస్. 57/1 నం॥ 1950 దావాలోని తీర్పు మీద పై అప్పీలు దాఖలు చేయబడి ఈ కోర్టులో 4 వ నవంబరు 1955 తేదీకి వాయిదా నోటీసు నిమిత్తం వాయిదా వేయబడినది. లోగడ నోటీసులు వారి చిరునామాలకు పంపబడి ముట్టని కారణముచేత ఈ ప్రకారము పత్రిక ద్వారా నోటీసు జారీ చేయనైనది. 2, 3, 4 రెస్పాండెంట్లు ఈ నోటీసును చూచుకొని పైనుదహరించిన తారీకున కోర్టులో హాజరై వారికి గల ఆక్షేపణలను తెలియపర్చనిచో వారి పరోక్షమందు అప్పీలు విచారణ చేయబడును.

ఈ దిని 24 న అక్టోబరు 1955 తేదీన నా చేవ్రాలున్ను కోర్టు ముద్రయున్ను వేయబడినది.

(సి. రా. సోమయాజులు)
సూపరింటెండెంటు.

చిన్నకథ

రమణయ్య ★

రచన
శ్రీ తంత్రవహి వెంకట్రావు

"రమణయ్య ఎందుకూ పనికిరాడు." అని రమణయ్య స్వంత అభిప్రాయం.

"పాతికేళ్ళు రమణయ్య యింకా పసి మొగం. వెర్రినాగన్న" అని మొన్ననే షష్టిపూర్తిచేసుకున్న వాడి అమ్మమ్మ దీవన.

"రమణయ్య వట్టి పిరికిసంద" అని వాణ్ణి గూర్చి వాడిని యెరుగున్న స్నేహితులు వెలిబుచ్చే సానుభూతి.

"రమణయ్య వట్టి అమ్మమ్మ చాటుమనిషి." అని రమణయ్య పెళ్ళాం గిరిజ కాపురాని కొచ్చిన మూడో రోజునే బయట పెట్టిన విషయం.

ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తిని చూస్తే జాలి, ఆశ్చర్యం కూడా వేస్తాయి, ఇది సంభవమా అని తెల్లబోతాం కూడా. కాని ఆతణ్ణి మొదటి నుండి యెరిగివున్నట్లయితే రమణయ్య అలా తయారుకావడంలో గల ఆశ్చర్యం యేమీ కనిపించదు.

వాళ్ళ నాన్నకి వొక్కడే మొగపిల్లాడు. అదైనా వాళ్ళమ్మ కాపురాని కొచ్చిన పదేళ్లకి అపురూపంగా పున్నామ నరకంలో పడబోయే తలిదండ్రులను వుద్ధరించడానికంటూ బయలుదేరి యీ లోకానికి వచ్చాడు.

రమణయ్య పుట్టిన నక్షత్రం కూడా వాళ్ళమ్మమ్మ దే అవడంలో అయిదేళ్ళ నుండి అల్లుడి ఇంట్లోవుంటున్న రమణమ్మగారికి యెక్కడలేని అభిమానం ముంచుకొచ్చింది వాడిమీద. ఆవిడ గారు అల్లుడి దగ్గరికి వస్తూవస్తూ తనకి కొడుకులు యెవరూ లేకపోవడం వల్ల యిరవై యెకరాలపొలంకూడా తెచ్చికూతురు యింట్లోనే వుంటూంది. ఆ విధంగా వొక రకంగా యింట్లో పెత్తనం ఆవిడదే అయింది. ఆవిడ మాటకి యెప్పుడూ అల్లుడు, అందే రమణయ్య తండ్రి యెదురు చెప్పేవాడు కాడు. అందుకని బారసాలనాడు ఆవిడ యిష్ట ప్రకారం కుర్రాడికి ఆవిడపేరే పెట్టాలని రమణయ్య అని నామకరణం చేశారు.

రమణయ్య తండ్రి అంత సనాతనుడు కాకపోవడం వల్ల, పేర్లలో అంత పట్టింపు లేక పోవడం వల్ల, ఆయన తన తండ్రి పేరు వెంకటసుబ్రహ్మణ్య రమణమూర్తి కావడం వల్ల దానిలో రమణయ్య పేరు కూడా వుండడం వల్ల, ఇన్ని కారణాలు వూహించి వాడికి రమణయ్య అని పేరు పెట్ట డానికి వొప్పుకున్నాడు.

దీనితో రమణమ్మగారి సంతోషానికి మేర లేక పోయింది. ఆమె అల్లుడి ఔదార్యానికి వుబ్బి తబ్బిబ్బై పోయి తనవారికి తెలవకుండా దాచిన పావు వీశ బంగారాన్ని నగలు చేయించి రమణయ్యని అలంకరించి మురిసి పోయింది.

అప్పటినుండి వొక విధంగా రమణయ్య అమ్మమ్మ చేతుల్లోనే పెరిగాడు. ఆవిడ యిప్పటికీ చెప్పుకుని మురిసిపోతుంది రమణయ్య నోటనుండి మొట్టమొదటసారిగా వచ్చినమాట 'అమ్మమ్మ' అని, తర్వాత తాత అనిన్నీ అని.

అమ్మమ్మ రక్షలో అతి గారాబంగా పెరిగాడు రమణయ్య. భోజనం చెయ్యడం దగ్గర నుండి, అర్ధరాత్రి వంటరిగా లేవవలసివస్తే సాయం రావడం దగ్గరనుండి అమ్మమ్మ దే భారం.

అమ్మమ్మ భోజనం కలిపి పెడితేనేగాని వాడికి తిన్నట్లుండదు. అదవా తిన్నా, అది అరగదు. ఆవిడే నీళ్ళు పోయాలి. ప్రక్క వెయ్యాలి. ప్రక్క లోపడుకుని కథలు చెప్పాలి. అప్పుడు నిద్ర పోవాలి.

వీధిలో యెవరితోనైనా పిల్లలతో కొట్లాట వస్తే. అసలు వచ్చేదేకాదు. వొకవేళ యెంత పెరికివాడైనా కుర్రతనం కాబట్టి ప్రమాదవశాత్తు వస్తే వాళ్ళతో "వుండు నీపని మా అమ్మమ్మతో చెప్తా" అనే వారు. అమ్మమ్మ యేంచేస్తుందో: అక్కడైనా మానాన్నతో చెప్తా నుండు అనేవాడుగాడు. ఆ యితర పార్టీ వాళ్ళు అది విని పకపకా నవ్వేవారు. కోపంతో యింటికి వచ్చి అమ్మమ్మతో ఫిర్యాదు చేసేవాడు. ఆవిడ వాళ్ళని తిట్టిపోసి మనవణ్ణి బుజ్జగించి లోపలదాచిన యింత మిఠాయి పెట్టేది. అది పట్టుకుని మళ్ళీ వీధిలోకి పరుగు పెట్టేవాడు. ఇదివరకు దెబ్బలాడిన వాళ్ళ దగ్గరమండి వచ్చి చేరేవారు. వాళ్లల్లో యెవరు తన అమ్మమ్మ మంచిది అంటే వాళ్లకి యింతింత పెట్టేవాడు. వాళ్ల తిన్నంతసేపూ వాడి అమ్మమ్మని పొగడి తర్వాత వేళాకోళంచేసి పారిపోయేవారు. దాన్తో మూతి ముడుచుకొని యింటికొచ్చేవాడు. ఇంక ఆపిల్లలతో ఆడవద్దని అమ్మమ్మ సలహా యిచ్చేది.

ఇక చదువు. అమ్మమ్మప్రక్క యిక పడుకొని చదివి స్కూలుఫైనలు పూర్తిచేశాడు. కాని కాలేజిలో చేరింతర్వాత సిగ్గుకలిగి అమ్మమ్మ పక్కవదలి వేరే మంచం వేసుకొనేవాడు. ఇంకా అమ్మమ్మకు మనవడిమీద కాపన్నం తీరక వాడికి దగ్గరగా యింకో మంచంవేసుకుకూర్చునేది ఆవిడ. తన చదువు. అందులోని విషయాలని ఆమెకి అప్పుడప్పుడు చెబుతూండేవాడు. అమ్మమ్మ నవ్వినవ్వి లాడిస్తూ మనవడి పాండిత్యానికి మురిసిపోతూ వడుతూ ఆనందించేది.

అలాగే బియ్యేకూడా పూర్తిచేశాడు రమణయ్య. అప్పటికి చదువుమీద అనక్తి పోవడంతో చదువుకి స్వస్తిచెప్పి, అమ్మమ్మయిష్టం మీదే ఆమెకి నచ్చిన పిల్లనే పెళ్ళిచేసుకుని ఓయింటివాడయ్యాడు.

కాని అప్పటినుండి వచ్చిపడింది చిక్కు. అప్పటిదాకా అమ్మమ్మకి, మనవడికి మధ్య యెవరూ లేరు. సరిగ్గా గిరిజ వచ్చిపడింది. ఇంకా మనవణ్ణి వదలి వాణ్ణి గిరిజ చేతికి అప్పగించలేకపోతోంది.

పెళ్లాం గిరిజ కాపురానికి రావడంతో నిశ్చింతగా సాగిపోయే రమణయ్య జీవితంలో కల్లోలం లేచింది. గిరిజ కొత్తగా కాపురానికొచ్చిన రోజుల్లో సంసారసుఖం యెరగని రమణయ్య తనకి, అమ్మమ్మకి మధ్య నలిగి పడిందే అని గిరిజనిచూచి విసుక్కునేవాడు. కాని రెండు రోజులు గడవటంతో తనకి, పెళ్లానికి మధ్య యీ ముసలిముండ యెందుకు అనుకోవడం ఆరంభించాడు.

ఇంట్లో వొక విధంగా అంతర్యుద్ధం ఆరంభమయింది. తను పెంచి పెద్దచేసిన విశ్వాసమైనా లేకుండా ఏ విప్పుగాక మొన్న వచ్చిన పరాయిదాని లో త్తు అయిపోతున్నాడే మనవడు అని ముసలావిడ మంట.

తను కట్టుకున్న మొగుడు, యిప్పి యేళ్లవచ్చినా యింకా అమ్మమ్మ కొంగు పట్టుకు తిరగడమేమిటీ: అలాంటప్పుడు తన్నెందుకు పెళ్లాడింది అని ఆవిడగారి దుగ్ధ.

వీళ్లిద్దరి మధ్యనడిగి రమణయ్య చూస్తున్నది నరకం. ఎవ్వరికీ యెటూ చెప్పలేడు. ఒకవైపున పెంచి పెద్దచేసిన అమ్మమ్మ, రెండో వైపున తన్ను లాలించి స్వర్గసుఖాల తేలించే ప్రియురాలు. ఇంకెలా యిద్దరి మధ్య వేగడం ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి అమ్మమ్మకి గిరిజకి మధ్య కజ్జా ఆరంభమవుతుంది. ఆమురాను వొకరు అవున్నది మరొకరు కాదనడమే జీవితలక్ష్యంగా పెట్టుకుని మాటాడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ దిలిపి కజ్జాలని చూస్తూంటే.

సాయంత్రం బజారు నుంచి వస్తూ వస్తూ ఒక అణా పువ్వులు కొనితెచ్చాడు పెళ్ళానికి రమణయ్య. అది చూసి ముసలావిడ కళ్ళు కుట్టాయి.

"ఒరేయి అబ్బాయి నువ్వు సంపాదించేది కానీ లేదు కదా: ఇలా పెళ్ళాం షోకులకి, సోకులకి ఏదో నా సంటమీద వచ్చే పదిరాళ్ళు తగలబెడితే యెలా? అయినా మనం సంసారులమా యేమన్నానా?" అంది మనవణ్ణి దగ్గరికి పిలిచి.

రమణయ్య యేదో సమాధానం చెప్పబోతున్నాడు కాని యింతలోనే పనరుసలాడుతూ లోపలనుంచి వచ్చింది గిరిజ.

"అవునండీ: మేం సంసారీలా గాము పువ్వులు పెట్టుకోడానికి" అంటూ ఆ పువ్వులు ఆవిడ ముందు పారబోసి విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది.

తను తెచ్చిన ఒక్క అణా పువ్వులు ఇంత రభస చేస్తాయనుకోలేదు రమణయ్య. తెల్లబోయి వుండిపోయాడు.

"చూశావురా దాని పొగరు, నిన్నగాక మొన్న అడుగు పెట్టింది గడపలో. నా తిండి తింటూ నన్నే యెదిరించటమా. అయినా నేనన్న దేమంత పెద్దమాట చెప్పు. కొత్తపాదు పుగా వుండమన్నా దానికా యింత గొడవ" అంది ముసలావిడ పొట్టచక్క బుగ్గల్ని యింకా నొట్టలు చేస్తూ.

"పాడుపు పేరుచెప్పి యీ ఇంట్లో నన్ను కూడా వుంటారు" అంది లోపలనుండి గిరిజ గది గోడలతో.

అది తన్నే అనుకుని—

"చూశావా దాని కూతలు, దాన్ని నన్ను పెడుతున్నా నా? ముప్పొద్దులా మూడు కంచాలు ఖాళీచేస్తూ" అంటూ లేచింది తారాజువ్వలా ముసలావిడ.

"అంత తిండిపోతుల మా యిళ్ళలో ఎవరూ లేరు" అంది లోపలనుంచి గిరిజ.

"మరి వున్నవి మా యిళ్ళలోనేంటే:" అంటూ సాగదీసింది అమ్మమ్మ.

ఇంకా వాతావరణం సహించలేకపోయాడు రమణయ్య ఎంతలేదన్నా తనూ ఒకమనిషే. తన వంశాన్ని హేళన చెయ్యటంతో కోపం తెచ్చుకొని.

"గిరిజా నువ్వు కాస్త నోరు మూసుకో," అన్నాడు అధికారం చెలాయిస్తూ.

"అంత యిదివుంటే ఆ మాట నాతో చెప్పకపోతే ఆవిడకి చెప్పకూడదూ:" అంటూ సాగదీసింది గిరిజ.

"చూశావురా: యెంత మాటన్నదో: ఇంత దాన్ని చేసి" అంటూ ముసలావిడ లేచింది.

వాళ్ళని సముదాయించగల శక్తి రమణయ్యలో లేదు. అతని కెప్పుడూ వొకళ్ళ చేత చెప్పించుకోవడమే కాని వొకరికి చెప్పే అలవాటు లేదు. సామర్థ్యం, అనుభవం అసలు లేదు.

ఇంట్లో పెత్తనం అమ్మమ్మది. నిజానికి తను సంపాదిస్తున్నది వొక్క కానీ లేదు. బ్రతుకుతున్నది ఆవిడ ఆస్తి మీద. తను వుద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు పెళ్లాం వచ్చినప్పటినుండి ఆవిడ పోరు పడలేక.

తన తిండితింటూ తన్నే అంటున్నారని అమ్మమ్మ మాటిమాటికి అంటూంటే యెంత అభిమానమున్నా అమ్మమ్మమీద యెంత కాలం సహించగలడు. వొకవైపున భార్య రోజూ పోరాడుతూనే వుంది. ఇలా యెంత కాలం వొకళ్ళ మెతుకులు తిని బ్రతుకుతాం అని.

ఇలా పరాయికొంపలోనే వుండలేను అని ఆవిడ రోజూ గొడవ చేస్తూనే వుంది. ఇది పరాయి కొంపెలా అవుతుంది అని గిరిజకి నచ్చచెప్పే శక్తిలేదు తనదగ్గర. అందుకని వుద్యోగాన్వేషణ ఆరంభించాడు.

వుద్యోగాలు చెట్టుకాయలు కాదు గదా బజారులో అమ్మడానికి. చదువుకునేటప్పుడు వుద్యోగం దానంతటదే వస్తుంది అనుకొనేవాడు. తీరా జీవితంలోకి అడుగుపెట్టాక తెలిసివచ్చింది దానికోసం యెన్ని మెట్లు యెక్కి దిగాలో, ఎక్కిదిగినా యెంత ప్రయోజనం వుంటుందో!

ఇవ్వాళ ఒక ఆఫీసుకి వెళ్లాడు. ఆ ఆఫీసరు కొంచెం చిత్రమైన మనిషి. రమణయ్యని చూడగానే,

"నువ్వేం పనిచెయ్యగల వబ్బాయి" అని ప్రశ్నించాడు.

సమాధానం చెప్పలేక పోయాడు రమణయ్య. తనేం చెయ్యగలడు అని మనసులో ప్రశ్నించుకున్నాడు. అది తలిస్తే యిన్ని సాక్ష్యాలు అనిపించింది. తనేం చెయ్యగలడో తనకేం తెలుసు తను చెయ్యగలిగిన వాటి ఎన్నిటికి చిన్నప్పటినుండి అమ్మమ్మ సాయం చేసి సలహాయిచ్చేది. ఆమె సలహా ప్రకారం తనునడచుకొనేవాడు.

తెల్లబోయి అలా ముడుచున్న రమణయ్యని చూచి ఇంక వెళ్ళవచ్చు అన్నాడు ఆఫీసరు మర్యాదగా. పెదవ వుద్యోగం లేకపోతే పోయింది కాని వాడిదగ్గరనుండి యీ వల పడ్డందుకు సంతోషిస్తూ యీవలపడ్డాడు. తన కిపలా రాతిగోడలమధ్య ఆఫీసరు యెదుట నిలుచోటానికే భయమేసింది. ఇంకేమి చెయ్యగలడు? కాని యీవలకి వచ్చినా ఆ ఆఫీసరు వేసిన ప్రశ్న వెన్నంటి వచ్చింది. తనేమి చెయ్యగలడు? తలచుకొంటేనే సిగ్గేసింది. అలాగే ఆలోచిస్తూ పార్కుకుపోయి కూర్చున్నాడు.

"ఏ రోయి యిలా వచ్చావు?" అని సుందరం పలకరించటంతో ఉలిక్కిపడి చూశాడు.

సుందరం పెళ్లాం బిడ్డల్ని వెంటబెట్టుకొని పార్కుకు వచ్చాడు.

"ఆ: వుద్యోగంకోసం తిరుగుతున్నాను:" అన్నాడు రమణయ్య.

"పార్కులో దొరుకుతాయట్రా:" అక్కడ నవ్వుతూ సుందరం "కాదురా! ఈ వేళ ఒక ఆఫీసుకి వెళ్లాను. వాడు చూడగానే "నీవు ఏంపని చెయ్యగలవు?" అని ప్రశ్నించాడు. అక్కడ రమణయ్య సుందరాన్ని కూడా బెంచీమీద కూర్చోమంటే సుందరం పెళ్లాం కుర్రాళ్ళని తీసుకొని మరోబెంచీ దగ్గరికి వెళ్ళింది.

"మా అమ్మమ్మ నడిగి చెబుతానని వచ్చేశా వేమిటిరా?" అన్నాడు మళ్ళీ సుందరం.

అది చెంపపెట్టు పెట్టినట్లుంది రమణయ్యకి. ఏడిచేవాడే కాని చుట్టూ జనం వున్నారని తెలుసుకొని పైకి నవ్వగలిగేడు. రమణయ్య అదోలా మొగం పెట్టుక్కూర్చోవటంతో ప్రసంగం మార్చుద్దామని.

"పార్కుకు వచ్చేవాడివి నీ ఆవిడనికూడా తీసుకురాలేక పోయావా" అన్నాడు సుందరం నవ్వుతూ.

అది వెక్కిరింతగానే కనిపించింది. తను దానికికూడా సమర్థుడు కానని సుందరం అనుకొంటున్నాడని అనుకొన్నాడు.

"ఆ' యేంలేదురా: వస్తాను:" అంటూ లేచాడు.

అంతలోన పువ్వుల కుర్రాడొకడు దగ్గర "సార్: మంచిమంచి పువ్వులు పొట్లాంవొక్కటాసార్" అంటు వెంటబడ్డాడు.

సుందరం ఒకణా పువ్వులు పుచ్చుకోవటం చూచి తనూ పుచ్చుకొన్నాడు రమణయ్య.

ఆ పువ్వులు తీసుకుని యేవేవో తియ్యని కలలు కంటూ యింటికివచ్చాడు. కాని తను తెచ్చిన ఆ అణాపువ్వులు యింత రభస చేస్తాయనుకోలేదు.

సాయంత్రంనుండి ఇంట్లో అందరిమధ్య అర్థంలేనిమౌనం ఏడుపూ అయిపోయింది. దాని కరిపించడానికి యెవరూ ప్రయత్నించటంలేదు.

రాత్రి మూతి ముడుచుకొని గదిలోకివచ్చి కూర్చుంది గిరిజ. సాయంత్రం జరిగినవిషయమే ఆలోచిస్తూ కూర్చున్నాడు వాలుకుర్చీలో రమణయ్య.

"గిరిజా ఆ ముసలిదానితో కాస్త సర్దుకు పోరాదుటూ?" అనాడు బుజ్జగిస్తున్నట్లు.

"ఏమొచ్చింది, ఆవిడనే మాటలన్నిటికి నోరుమూసుకు కూర్చోడానికి మనగతేం కడుక్కుపోయింది" అంది మూతి తిప్పుతూ.

"కావచ్చు, కాని తింటున్నది ఆవిడ తిండేగా" అన్నాడు రమణయ్య.

"ఆవిడ తిండి తినాల్సిన గతేం కలిగింది, బి. ఏ. వెలగబెట్టారుగదా యెక్కడయినా వుద్యోగం చూసుకోరాదు. అమ్మమ్మ వెనకాల తిరగకపోతే"

"అదే చూస్తున్నా అది యెక్కడా కనిపించటం లేదు."

చూస్తూవుంటే కంటికి కనిపిస్తాయా వుద్యోగాలు. చూడండి మా అన్నయ్య స్కూలు ఫైనలు ప్యాసయి దర్జాగా యిన్నూరు వంద రూపాయిలు సంపాదిస్తున్నాడు." అంది గిరిజ తన అన్నగారి ప్రతాపంముందు బియ్యే ప్యాసయినా రమణయ్య యెందుకూ పనికి రాడన్నట్టు.

ఇంతలోనే ప్రక్కసావిట్లోంచి ముసలావిడ గొంతుక వినిపించింది.

"ఒరే అబ్బాయి యిలా అయితే సాగదు. మీ తిన్నలు మీరు పడాల్సి వస్తుంది. నా తిండి కావాలికాని నేమాటంటే పడక్కర లేదేం?" అంది ముసలావిడ మంచం వాల్చుకొంటూ.

ఆవిడ మాటలకి యెవరూ సమాధానం యివ్వలేదు. దానితో మరీ కోపం యెక్కువయిం దావిడకి.

"ఇదే ఆఖరుసారి చెబుతున్నా. ఈ ఇంట్లో అదైనా వుండాలి. నేనైనా వుండాలి. ఏదో ఒకటి తేల్చుకో. నిన్ను యింతవాణ్ణి చేసి పెద్ద చేసిన అమ్మమ్మ కావాలో, నిన్న గాక మొన్న వచ్చిన పెళ్లాం ముండకావాలో" అని మంచంమీద పడుకొంది కోపంగా.

అలా వింటూ అలాగే కొయ్యబొమ్మలా వుండిపోయాడు కుర్చీలో రమణయ్య.

"అలా చూస్తూ కూర్చుంటూ రేం? సమాధానం చెప్పడం చేతకాదా:" అని నిగ్గదీసి అడిగింది భర్తని గిరిజ.

"ఏం చెప్పేది" అన్నాడు అసహాయంగా.

"అదే: ఆవిడకి సమాధానం. ఎవరు కావాలో తేల్చుకోండి" అంది.

"అన్నా: ఆవిడతోపాటు నువ్వూ చంపుకు తింటున్నావా" అన్నాడు.

"నే చంపుకు తింటున్నానటోతే ఎక్కడయినావుద్యోగం చూసుకోకూడదూ. దూరంగా పోదాం." అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ గిరిజ.

"అదే చూస్తున్నా. ఈవేళ ఒక ఆఫీసుకి వెళ్ళాను. వాడు చూడగానే నీవేం చెయ్యగలవు అని ప్రశ్నించాడు. నేను...." అని అంటుండగా అందుకుని.

"మీ అమ్మమ్మ నడిగి చెబుతాను అని తిరిగి వచ్చారు కదూ" అంది గిరిజ యెత్తి పొడుస్తూ.

మళ్ళీ అదే ఎదురైంది అక్కడ అమ్మమ్మ చెబితేగాని యేమీ చెయ్యలేడన్న ఆ మాట ఇవేళ యింతమంది నోట వింటే యెందుకో తీరని బాధకలిగింది రమణయ్యకి. ఎవరు చూసినా తన అసమర్థతని నెక్కిరిస్తున్నట్టే అనిపించింది. తన అసమర్థతని గూర్చి ఆలోచిస్తూ అలానే కుర్చీలో వుండిపోయాడు రమణయ్య.

గిరిజ కోపంగా అటు తిరిగి పడుకుంది.

తెల్లవారి చూస్తే రమణయ్య గదిలో లేడు. తొమ్మిదిగంటల ప్రొద్దెక్కితే గాని లేవని రమణయ్య అప్పుడే గదిలో కనిపించక పోవటంతో గాబరాగా యివతలకి వచ్చి ముసలమ్మ నడిగింది. ఆమెకి కంగారెత్తింది. కంగారు పడితే మాత్రం యేంచేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాడేమో, వస్తాడని యెదురుచూశారు.

ఆరోజు గడచింది రమణయ్య రాలేదు. క్రమంగా రోజులు, వారాలు, నెలలు సాగిపోయాయి. కాని రమణయ్య జాడ మాత్రం లేదు.

తెలిసినంతవరకూ వెతకించి అందరికీ కబురంపింది ముసలమ్మ. కాని లాభం లేకపోయింది.

రమణయ్య యిల్లు వదిలిపోవడంతో వొకరి కొకరు దగ్గరయ్యారు. ముసలమ్మ, గిరిజ. ఇద్దరి మధ్యను దెబ్బలాటలు లేవు గదా. ఆ అసహాయులిద్దరూ వొకరినొకరు దగ్గరకు చేరుకొన్నారు.

"అయ్యో కుర్రతనంత యెక్కడ బాధపడుతున్నాడో అంతా నామూలానే వచ్చింది" అంటూ గిరిజని పట్టుకు యేడ్చింది ముసలావిడ.

"అయ్యో అంతా నామూలానే యింత ముంచు కొచ్చింది" అని ముసలావిడకి సమాధానం చెప్పుకుంది గిరిజ.

"ఏ బైరాగుల్లో కలిశాడో?" అంది ముసలావిడ.

"ఎక్కడ, యే రైలు క్రింద తలపెట్టి వుంటాడు రమణయ్య" సానుభూతి వెలిబుచ్చారు అతని స్నేహితులు.

కాని రమణయ్యకి అంత ధైర్యం లేదు. రైలు క్రింద ధైర్యంగా తలపెట్టే ఆత్మహత్య చేసుకోగల ఆత్మస్థైర్యం లేదు.

కాని యెక్కడో బ్రతికే వుంటాడు. ఎక్కడికో మనిషి కావడానికి ప్రయత్నిస్తుంటాడు రమణయ్య.

చేనేత పరిశ్రమ రక్షణ

ప్రస్తుత విధానంలోని కొన్ని ముఖ్యలోపాలు

రచన
శ్రీ చింతా సూర్యప్రకాశరావు

చేనేత పరిశ్రమ నుద్ధరించడానికని 'సెస్‌ఫండు' స్కీము నేర్పాటు జేసింది ప్రభుత్వం. చేనేతకు రక్షణ అనే ప్రధాన సమస్యను విడిచిపెట్టి 'సెస్‌ఫండుతో' నీ పరిశ్రమాభ్యుదయాన్ని సాధిస్తామని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ సెస్ స్కీము నేర్పాటుజేసి రెండేండ్లు కావచ్చినా, ఈ పరిశ్రమలోగాని, పనివారిలోగాని వచ్చిన అభివృద్ధి లేదుసరిగదా, దీనాతిదీనమైన పరిస్థితులే దినదినాభివృద్ధి చెందుతున్నాయి.

రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాద్, ప్రధాని శ్రీ నెహ్రూ, యింకా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, యీ పరిశ్రమాభ్యుదయాన్నే కాంక్షిస్తున్నట్లు, దేశం ఆర్థిక వ్యవస్థలో చేనేత పరిశ్రమ ప్రముఖస్థానం వహిస్తున్నట్టు వారి ప్రకటనలలోను, రేడియో ప్రసంగాలలోను వింటున్నాం. మిల్లు బట్టవల్ల, చేనేతకు పోటీ వచ్చిపడి, ఈ పరిశ్రమ బొత్తిగా చితికి పోతున్నదనే సంగతి ప్రభుత్వాధినేతలైన వీరికి తెలియనిదా?

ఉత్పత్తి రకాల రిజర్వేషన్ చెయ్యాలని, చేనేతవారు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళన గూడ వీరికి తెలియనిదా? రాజాజీ వగైరా ప్రముఖ నాయకులు, మద్రాసు, ఆంధ్ర హైదరాబాద్ మొదలయిన రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి రకాలు మిల్లులకు, చేనేతకు ప్రత్యేకించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరివుండలేదా? ఇంతగా ఆందోళన జరిగినా, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ సమస్యను వెనుకకు నెట్టి వెయ్యడం దురూహ్యం. అయినా, ఒక్క విషయం మాత్రం స్పష్టమయింది.

ముఖ్యంగా కేంద్రపరిశ్రమలమంత్రి కృష్ణమాచారిగారికి మాత్రం రిజర్వేషన్ ఎంతమాత్రం నచ్చలేదు. ఈయన సహజంగా మిల్లు పరిశ్రమాభిమాని. రాజాజీ చేనేత రక్షణపై చేసిన ప్రతి ఒక్క ప్రకటనను, పరిశ్రమల మంత్రిగా వున్న శ్రీ కృష్ణమాచారి తీవ్రంగా ఖండించేవారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆందోళన చల్లార్చడానికి, చేనేతవారి దృష్టిని, ప్రజల దృష్టిని మరల్చడానికి, "చేనేత విచారణ" కమిటీని వేస్తున్నామని కనుంగో కమిటీని నియమించారు. చేనేత పరిశ్రమ విషయంలో ఇదివరలోనే పి. జె. థామస్‌గారి ఫ్యాక్టు ఫైండింగ్ కమిటీ సుదీర్ఘమైన, నిష్పాక్షికమైన రిపోర్టు యిచ్చింది. ఆ రిపోర్టు మంత్రి కృష్ణమాచారిగారికి నచ్చలేదు. అందుకు కారణం, చేనేత కన్న మిల్లు పరిశ్రమపై, ఆయనకు గల ప్రేమాభిమానాలే కావచ్చు. అయితే, ఒక కిరణప్రాన్ని బోలిన సంకుచితమైన కనుంగో కమిటీ రిపోర్టు మంత్రిగారికి నచ్చడం, దానికి ప్రభుత్వ ఆమోదముద్ర లభించడం వెంటనే జరిగిపోయింది. తత్ఫలితంగా రిజర్వేషన్ పోయి, "సెస్‌ఫండు" స్కీము ఉద్భవించింది. ఈ సెస్ స్కీమును సృష్టించి, అందు రూపాయలు చూపించి, అత్యంత ప్రధానమైన రిజర్వేషన్ ఆందోళన నుండి, చేనేతవారి యింకా యితర పరిశ్రమాభిమానుల దృష్టిని, తాత్కాలికంగానైనా మళ్ళించడంలో కేంద్ర పరిశ్రమల మంత్రి చాలవరకు కృతకృత్యులయ్యారు.

ఈ సెస్ స్కీమువల్ల చేనేతవానికి గాని, ఈ పరిశ్రమకు గాని గల్గిన లాభం, అభివృద్ధి దాదాపు శూన్యం. చేనేత సహకారసంఘాల పరిస్థితి చూడండి: యుద్ధకాలంలోను, ఆ తర్వాత 1950 వరకు నూటికి నూరు సంఘాలు నూటికి నూరు మంది సభ్యులతోను పనిచేస్తే, నేడు నూటికి 30 నుండి 40 సంఘాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఈ పని చేస్తున్న సంఘాలైనా, వాటి సభ్యులలో నూటికి 40 నుండి 50 మందికి మాత్రమే పని యివ్వగలుగుతున్నాయి. చేనేత వారికి పెన్నిధి యనబడే సెస్ స్కీము అమలులోనికి వచ్చి రెండేళ్లు కావచ్చినా, పరిస్థితిలో మార్పు లేదు సరిగదా పరిస్థితి మరింతగా దిగజారిపోయిందని స్పష్టపడింది.

సెస్ స్కీములో అనేక లోపాలున్నాయి. అందులో ప్రధానమైనది రిబేటు. కొన్ని లక్షల రూపాయిలు రిబేటుకు కేటాయించారు. కేవలం కొనుగోలు దారులకే కొనుగోలుపై రిబేటు యివ్వడానికి ఉద్దేశించబడింది. కాని సహకార సంఘాలు, డిపోలు, టోకు అమ్మకాలను గూడ రిబేట్ సేల్సుగా వ్రాసుకొంటే, ఆ నడుకొన్న వర్తకులకు గూడ యీ రిబేటు యిస్తున్నారు. అదిగాక కొంతమంది వర్తకులు గూడ ప్రత్యేకంగా నేతబట్టల డిపోలు ప్రారంభించారు. వీరు కేవలం రిబేటు పొందడానికే సిద్ధమైనవారు. వీరి అమ్మకాలన్నీ చాలవరకు సృష్టించి వ్రాసుకొంటున్నవే. ఇట్టి వీరికి అనాయాసంగా రిబేటు సొమ్ము వేనకువేలు లభిస్తోంది. నిష్పాక్షికమైన ఎంక్వయిరీ చేస్తే లక్షోపలక్షలు రిబేటు సొమ్ము నూటికి 90 వంతులు దుర్వినియోగ మవుతున్నట్టు తెలియగలదు. చేనేత సెస్సు డబ్బు యీ విధంగా ఖర్చుగానడం విపరీతం. ఇట్టి అమ్మకాలన్నీ రిబేట్ సేల్సుగా చూపితే, కస్టమర్సు సేల్సు అభివృద్ధి యైనట్టు ప్రభుత్వం ప్రకటించడం ఆత్మవంచన గాదా?

చేనేత సహకార సంఘాలలో చేనేతవారికి బహుశా విశ్వాసం తగ్గిపోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందు కనేక కారణాలున్నాయి. ఏ రోజు పని లేకపోతే ఆరోజు పస్తువుండవలసిన స్థితిలో నేటి చేనేత పనివారున్నారు. ఈ సంఘాల్లో సమయానికి నూలు లేక, నూలు వుంటే సకాలంలో బ్యాంకి అప్పు మంజూరు చెయ్యక, ఈ రెండూ వున్నా, బట్ట నిడుదల గాకనో, నాగాలేకుండా పని యివ్వలేకపోతున్నారు. సంఘకార్యకర్తలలో సేవాధర్మం కావాలి. ఎక్కడ చూసినా స్వార్థం ప్రబలిపోతోంది. దీనికి తోడు, సహకార శాఖలో లంచగొండితనానికి హద్దేలేదు. సహకారోద్యోగులను లోబరచుకొని కొందరు స్వార్థపరులు అనేక సంఘాలను సర్వనాశనం జేసిన సందర్భాలు అనేకమున్నాయి. దీనికి తోడు సహకార సంఘాల చట్టం చాలా లోప భూయిష్టంగా వుంది. ప్రధాన లోపాలను తొలగిస్తేనే తప్ప, యిట్టి పరిస్థితుల సంఘాభ్యుదయాని కెన్ని స్కీములు వేసినా ఫలితంశూన్యమన్నమనే విషయం నిస్సందేహం.

చేనేత పరిశ్రమకు నూలు ప్రధాన ముడివస్తువు. ఈ నూలు ధరలు మిల్లులవారిపైనా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారి ఎగుమతి విధానంపైనా ఆధారపడివుంది. ఎప్పటి కప్పుడు మిల్లువారు ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి విదేశాలకు నూలు ఎగుమతులను పొందుతూనే వున్నారు. అందుచే నూలుధర తగ్గక ఒక్కొక్కప్పుడది మరింతగా పెరిగి, అశేష చేనేత ప్రజానీకం దెబ్బతింటోంది. ఈ విషయము కేంద్ర పరిశ్రమలశాఖ గుర్తించకపోవడం చేనేతవారి దురదృష్టం. నేతబట్ట ధర తగ్గింది. ఇటీవల మరింతగా తగ్గిపోతూ వస్తోంది. ఆహారధాన్యాల ధరలు పెరిగినై. నేతబట్టల అమ్మకాలు క్షీణించిపోయినై. ప్రతి కడమేలా అనే దురవస్థ వచ్చిపడింది. సెస్ అమలులోనున్న నేడు పరిస్థితి మామూలుగానే దిగజారిపోతుంది. ఎప్పటికప్పుడు నేతవారి పరిస్థితి యీ విధంగానే తయారవడం మామూలై పోయింది. లక్షలాది చేనేత వారి జీవితసమస్య విస్మరించి, కొద్దిమంది మిల్లుయజమానుల లాభాలకోసరం, విదేశాలకు నూలు ఎగుమతుల కనుమతి నిస్తున్న కేంద్రప్రభుత్వంవారి విధానాన్ని తీవ్రంగా ఖండించవలసివుంది.

పెద్దమిల్లులపై కుటీర పరిశ్రమదారులు తమముడివస్తువులైన నూలు కొరకు ఆధారపడివుండడం సమస్యను ఎప్పటికప్పుడు మరింత జటిలంజేస్తున్నది. ప్రభుత్వం అంబర్ చర్ఖాను ప్రవేశపెడతామంటున్నారు. దీనివల్ల గూడ ఫలితం అత్యల్పంగానే వుంటుంది. దేశంలో విద్యుచ్ఛక్తి దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విద్యుచ్ఛక్తి సహాయంతో రోజుకు 10 నుండి 20 లేక 30 పౌన్ల నూలు తీసే, చిన్న వడుకు యంత్రాలు జపానులో వలె స్థాపించడానికి ప్రభుత్వం తగు శ్రద్ధ వహించాలి. పరిశ్రమల వికేంద్రీకరణకు ఇది విశేషంగా తోడ్పడమే గాక, నూలు సమస్య కూడ తీరిపోతుంది. రెండవ ప్రణాళికలో జపాను మోడల్‌లో చిన్న వడుకు యంత్రాల స్థాపనకు ఢిల్లీ ప్రభుత్వం పూనుకొని నూలు సమస్య తీర్చాలి.

రెండవ పంచవర్ష ప్రణాళికలో కేవలం భారీ పరిశ్రమలకే ప్రాధాన్యత నివ్వరాదు. విద్యుచ్ఛక్తి సహాయంతో చిన్న చిన్న వడుకు యంత్రాలతో బాటు, యితర చిన్న పరిశ్రమలు గూడ స్థాపించాలి. భారీ పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు గల ముఖ్యమైన వైరుధ్యాలను తొలగించాలి. పెద్ద పరిశ్రమల కారణంగా, కోట్లకొలది కుటీర పరిశ్రమదారుల ఆర్థిక స్థితి నేటివలె దెబ్బతినేలాగు ఎంతమాత్రం వుండరాదు. అత్యంత ప్రధానమైన ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తేనే తప్ప, ఎన్ని స్కీములువేసినా, మరెన్ని పంచవర్ష ప్రణాళికలు జరిపినా, కోట్ల సంఖ్యలో నున్న గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధి గానేరదనేది నగ్న సత్యం.

రేచర్లపేట సేవాసమితి

బొంబాయి, అక్టోబర్ 24— నిన్న సాయంత్రం ఫిరోజ్‌షా మెహతారోడ్డు, రాణీ విగ్రహం దగ్గర రేచర్లపేట సేవా సమితి వార్షికోత్సవ సమావేశం శ్రీ కస్తూరి సాహెబు గారి అధ్యక్షతను జరిగింది. సభలో సమితి అధ్యక్షుడు, గ్రామ శ్రేయస్సుకోరి, సమితి మాజీ అధ్యక్షులు శ్రీ ఖచ్చు అప్పారావు, శ్రీ

(మిగతా 8 వ కాలంలో)

(6 వ కాలం తరువాయి)

టంగల పాపారావు, శ్రీ తెలుగు ఆస్పల నరసయ్య. కార్యదర్శి శ్రీ కోడి లక్ష్మీనరసింహం, తదితర సభ్యులు ఉపన్యసించారు. కొత్త కార్యవర్గాన్ని నవంబరు నెల ఆఖరువారంలో ఎన్నుకొనడానికి తీర్మానించారు. అనంతరం కార్యదర్శి వందనాలతో సభ పూర్తిఅయింది.

రేడియో

(అక్టోబర్ 31, సోమవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాసు కి శరి; 7-30 మద్రాసు శరి; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు — వస్త్రవర్తకం: నియమము, నిగ్రహము — ప్రసంగం; బృందగానము: 1-0 మద్రాసు శరి; 1-30 మద్రాసు ఏ శరి; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు బి శరి; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు—(ప్ర) (ఆం); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు—భారీజంతువులు: పీటిగుర్రము-ప్రసంగం; గద్యకథ: కుందేలు; ఆటపాటలు; సాయంత్రం: 5-30 సి. రమణకుమారి (గా); 6-0 సంగీతశిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేమిటి? దూరతీరాలలో: పాట; కాశ్మీర్‌పల్లె ప్రజల జీవితము—ప్రసంగం: వి. వరలక్ష్మి; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 సంస్థానాల విలీనీకరణ — రూపకం (మద్రాసునుండి రిలే): 7-30 అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినము—ప్రసంగం; 7-45 (రి): 8-0 ఎన్. సి. హెచ్. కృష్ణమాచార్యులు (వ): 8-30 ప్రసార్ గీత్ (ఢిల్లీనుండి రిలే); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం): 9-30 ఎన్. సి. హెచ్. కృష్ణమాచార్యులు (వ); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఏ): 270.8 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 పద్మా రామచంద్రన్ (గా); 8-0 విలయ విద్వాంసుడు (పి): మధ్యాహ్నం: 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 (స్టూ. రి): 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి రిలే); 6-25 మధురై టి. ఎమ్. సౌందరరాజన్; 7-45 (రి); 8-30 ఢిల్లీ వలె; 9-0 టి. కె. రామస్వామి: మైసూర్ వాసుదేవాచార్య కృతులు; 9-15 భారత్ భారతి — వ్యాఖ్యసహిత కావ్యపఠనము (హిం). వి. వి. కాశిరామ్‌శాస్త్రి; 9-30 ఢిల్లీ వలె; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విజయ విద్వాంసులు (స్టూ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు కార్యక్రమం (ఆం). 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం: 6-0 (ఆం. వా) — స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్టూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 సంస్థానాల విలీనీకరణ—రూపకం; 7-30 అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినము—ప్రసంగం (విజయవాడనుండి రిలే); 8-0 కమల, విమల (గా); 8-30 టి. కె. రామస్వామి; మైసూర్ వాసుదేవాచార్య కృతులు; 9-0 (ఆం. వా); 9-15 పాలఘాట్లో సంతలో: నాటిక—రచన: బి. ఎ. రామారావు; 9-30 కె. ఆర్. గణపతి (వే), ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ (వ), మద్రాసు ఎ. కణ్ణన్ (మృ); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఎ. వైదేహి, త్యాగరాజ కీర్తనలు; 7-45 మహమూద్ బేగ్: గీత్, గజల్; 8-0 (ఆం. హిం. వా); 8-30 (రి); 8-45 మహమూద్ బేగ్: గజల్; మధ్యాహ్నం 12-30 (స్టూ. రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 5-30 ఉపద్రష్ట కృష్ణమూర్తి; అష్టపదులు; 5-45 (రి); 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ — ఉపద్రష్ట కృష్ణమూర్తి: కర్తవ్యాలు, తరంగాలు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ — సర్దార్ పటేల్: రూపకం (మద్రాసునుండి రిలే); వార్తలు. అభిప్రాయాలు, బజారుధరలు; వాతావరణము; 8-0 పుస్తకసమీక్ష (హిం); 8-15 (రి), 8-20 ఖయాల్; 8-30 సర్దార్ పటేల్ —ప్రసంగం (హిం) (ఢిల్లీనుండి రిలే); 8-45 పండరినాథ్: తబ్లా (తీన్‌తాళ్); 9-0 (ఆం. ఉ. వా); 9-30 (రి); 9-50 పండరినాథ్: తబ్లా; 10-0 పురాబ్‌బాంధిషే, ఠుమ్రీ, దాద్రా; 10-30 ప్రసార సమాప్తి.

వేలందారుల నియామకము

భారతదేశ మంతటా, ప్రాంతీయ ప్రాతిపదికమీద, 1956 జనవరి 1 నుంచి రెండు సంవత్సరాలపాటు గవర్నమెంటుకు చెంది మిగిలిపోయిన, కాల్చేసి స్టోరు లను వేలంలో అమ్మే నిమిత్తం, వేలందారులను నియమించడానికి, నిర్ణీత ఫారములో, సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డైరెక్టరు జనరల్‌గారిచే టెండర్లు కోరబడుతున్నవి. కేంద్ర, ప్రాంతీయ ఆఫీసులలో చేరిన ఏరియాలు దిగువ తెలుపబడ్డాయి:—

రీజియన్	ఏరియా
1. ఈస్టరన్ రీజియన్: సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డైరెక్టరు, కలకత్తా.	పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, మణిపూర్, త్రిపుర.
2. వెస్టరన్ రీజియన్: సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డైరెక్టరు, బొంబాయి.	బొంబాయి స్టేట్, హైదరాబాద్ స్టేట్, సౌరాష్ట్ర.
3 సదరన్ రీజియన్: సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డిప్యూటి డైరెక్టరు, మద్రాసు.	మద్రాస్ స్టేట్, ఆంధ్ర, కూర్గు, మైసూరు, తిరువాన్కూర్-కొచ్చిన్ స్టేటు.
4. సెంట్రల్ రీజియన్: డైరెక్టర్ ఆఫ్ డిస్పోజల్సు, కాన్‌పూర్ సెల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్సు, న్యూఢిల్లీ.	ఢిల్లీ స్టేట్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మధ్యభారత్, రాజస్థాన్, వింధ్యప్రదేశ్, పెప్సు, హిమాచల్‌ప్రదేశ్, తూర్పు పంజాబు.

పైన తెలిపిన ఒక్కొక్క రీజియనులో కావలసిన వేలందారుల కనీసపు సంఖ్య వరుసగా 3; 2; 2; 3. 1 అండ్ 2 రీజియనులకు సెలెక్టు చేసుకొన్న వేలందారులు రు. 25,000/-లున్ను, 3 అండ్ 4 రీజియనులకు సెలెక్టు చేసుకొన్న వేలందారులు రు. 15,000/-లున్ను సెక్యూరిటీ డిపాజిట్టు కట్టవలెను. కమీషన్ రేట్లు గవర్నమెంటు పెర్మ్యూలు గురించిన సమాచారం, యితర వివరములు, టెండరు ఫారములలో తెలుపబడ్డవి. టెండరు ఫారములు సెట్టు 1 కి రు. 10/- మనీ ఆర్డరు ద్వారాగాని, నగదుగాని చెల్లించి, (ఈ సొమ్ము ఏ పరిస్థితులలోను వాపసు చేయబడదు) టెండరర్లు తాము టెండర్లు పంపదలచిన రీజియన్ తాలూకు సప్లయిస్ అండ్ డిస్పోజల్సు డైరెక్టర్ / డిప్యూటి డైరెక్టరు ఆఫీసునుండి పొందవచ్చును.

టెండరర్లు తమ టెండర్లను ఇద్దరు సాక్షుల సంతకాలు పూర్తిచేసి, సంబంధించిన రీజియన్ డైరెక్టర్ లేదా డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్సు / డి. జి. ఎస్. అండ్ డి. (కాన్పూర్ సెల్) -న్యూఢిల్లీకి 22-11-55 తేదీ సా. 2-30 గం. ల లోగా చేరులాగున సీలువేసిన కవర్లలో చేరునట్లు పంపవలెను. కవర్లమీద "22-11-55 గడువు గల ఆక్షనీరింగ్ కంట్రాక్టుకు టెండరు" అని సూపర్‌స్క్రైబ్ చేయవలెను.

అన్నిచోట్లను టెండరు ఫారముల అమ్మకము 21-11-1955 మ. 3-0 గం. లనుండి నిలిపి వేయబడును.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్సు
(డిస్పోజల్సు వింగ్) న్యూఢిల్లీ.

DGS&D—AC 55/91

ఆంధ్రప్రభ

సచిత్ర వార పత్రిక

2-11-55

ఇందులో

* వాస్తవము (కవిత) —శ్రీ నార్ల వెంకటేశ్వరరావు
* యాత్ర (కథ) —"..."
* క్లైవ్ (ఆర్మర్ కథ) —డాక్టరు శ్రీ బి. ఎస్. శర్మ
* భారతములోని అంబ —(వర్ణచిత్రం) శ్రీమతి పి. సత్యవతి దేవి
* పూలగలతో, పాఠిందులు —(ప్రమదావనం)
* కలుకలన్న కల (గేయ కథ) —(బాలప్రభ)
* దశకుమార చరితం (సీరియల్) ..
* "శ్రీ 420" ప్రభను ప్రదర్శనోత్సవం —(చిత్రప్రభ)

ఇంకా తెలుపు—నలుపు, దూరపు కొండలు, సంకల్ప వికల్పాలు సీరియల్, ఊహాగానం, పల్లెపాటలు, గొలుసుకట్టు, బాల వినోదాలు, చిత్రాలు, ఫోటోలు వగైరా.

64 పేజీలు ★ ★ 4 అణాలు

క్రీడాలోకం

వ్యాయామ క్రీడల విశిష్టత

చెన్నపురి సభలో బాబ్ మాథియాస్ వివరణ

మద్రాసు, అక్టోబర్ 29—1948, 1952 ప్రపంచ ఒలింపిక్ పోటీలలో డికాథ్లన్‌లో (పది వ్యాయామ క్రీడలలో) స్వర్ణ పతకాలు పొందిన అమెరికన్ ప్రముఖుడు బాబ్ మాథియాస్ నిన్న సాయంకాలం స్థానిక వై.ఎమ్.సి.ఎ. వ్యాయామ కళాశాల విద్యార్థుల సభలో ప్రసంగిస్తూ ఇండియాలో వ్యాయామ క్రీడల (ఎథ్లెటిక్స్) పట్ల ఉత్సాహాసక్తులు పెంపొందించడమే తన పర్యటన లక్ష్యమన్నారు.

"ప్రపంచపు ఆటలలోకెల్ల అథ్లెటిక్స్ విశిష్టమైనవి. అథ్లెటిక్స్‌లోని మూడు తరగతులు—

పరుగు, ఎగరడం, విసరడం—ఇతర అన్ని ఆటలకు ప్రధానమైన సూత్రాలు" అని అన్నారు.

ఏడాదిక్రిత్రం తాను "బాబ్ మాథియాస్ స్టోరీ" అనే ఆంగ్ల చిత్రంలో నటించినందున ప్రొఫెషనల్ అయినాడని, అందు చేత 1956 ఒలింపిక్స్‌లో పాల్గొనడం వీలులేదని తెలియజేశారు.

బాబ్ మాథియాస్ ఈ రీతి, ఆదివారంనాటి మధ్యాహ్నం మూడుగంటలనుంచి సాయం కాలం ఆరుగంటలవరకు వుడుపేట గ్రౌండ్స్‌లో 'డికాథ్లన్'లో ప్రజ్ఞా ప్రదర్శనం చెయ్యనున్న విషయం పాఠకులకు విదితమే.

పరిచయం

ఆరు అడుగుల మూడు అంగుళాల పొడవు 205 పౌనుల బరువు గల బాబ్ మాథియాస్ 24 సంవత్సరాల యువకుడు. ఆరవ ఏట ఒకటి రెండేళ్ళపాటు ఆయనకు రక్తహీనత వుండేది. మొదట్లో ఆయన బేస్‌బాల్ ఆడుతూ వుండే వాడు. 12 వ ఏట రక్తహీనతతో బాధపడ్డాడు. దాని వ్యాయామం వల్ల దానిని అధిగమించాడు. డాక్టర్లు ఎక్సర్‌సైజులు చెయ్యవద్దని ఆయనను హెచ్చరించేవారు. వారిని లెక్క చెయ్యక బాబ్ మాథియాస్ వ్యాయామ క్రీడలు ఆడి వైద్యులనే విస్మయపరిచేవాడు.

16-17 వ ఏట స్కూలులో చదువుకొంటున్నప్పుడే ఆయన ప్రపంచ ఖ్యాతి పొందాడు. 1948 లో లండన్‌లో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్రీడోత్సవంలో పాల్గొని "డికాథ్లన్"లో స్వర్ణపతకం పొందాడు.

అన్నింటికంటె కష్టమైన పోటీ డికాథ్లన్. ఇందులో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు పది వుంటవి. అవి యివి: 100 మీటర్ల పరుగు, బ్రాడ్ జంప్, షాట్‌పుట్, 400 మీటర్ల పరుగు, హైజంప్, 110 మీటర్ల హైహర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు. వీటిలో ఐదు ఒక రోజున, మిగిలిన ఐదు రెండవ రోజున జరుపబడుతవి. అన్నింటిలోను కలిపి ఎక్కువ పాయింట్లు సాధించిన వ్యక్తి ప్రథముడుగా గెలుపొందినట్లు.

బాబ్ మాథియాస్ 1948 ఒలింపిక్స్‌లో డికాథ్లన్‌లో ప్రథముడుగా గెలుపొంది స్వర్ణ పతకం పొందాడు. 1952 లో హెల్సింకిలో జరిగిన ప్రపంచ ఒలింపిక్స్‌లోను డికాథ్లన్‌లో గెలుపొంది స్వర్ణపతకం పొందాడు. వరుసగా రెండు క్రీడోత్సవాలలో డికాథ్లన్‌లో స్వర్ణపతకం పొందిన వీరుడు ఈయన తప్ప వేరొకరు లేరు.

1952 ఒలింపిక్ పోటీలలో ఈయన డిస్కస్‌ను (పళ్లెము వంటిది) 153 అడుగుల 10 అంగుళాల దూరం విసిరి వేశాడు.

ఫొటోగ్రఫీ, సంగీతం యాత్రలు—ఇవిఅంటే ఈయనకు ఎక్కువ ప్రీతి. సినిమా నటించిన...

కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో తరవాత నావికాదళంలో చేరి ... 1953 లో పట్టభద్రుడైనాడు. అప్పటినుంచి అమెరికా నౌకా దళంలో లెఫ్టినెంట్‌గా వుంటున్నాడు.

ఉక్కోగానంతరం వచ్చేసివేదం సినిమాలో నటించాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నాడు. అంతవరకు జీవితంపై "బాబ్ మాథియాస్ స్టోరీ" అనే చిత్రం ఈ పతకే ని...లో... అందులో ఆయన నటించాడు.

సి. కె. నాయుడుగారికి పౌర సన్మానం

పూనాలో

పూనా, అక్టోబర్ 28—సుప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు కల్నల్ సి. కె. నాయుడు గారికి... వారి షష్టిపూర్తి సందర్భంలో పౌరసన్మానం చెయ్యాలని ... తీర్మానించింది.

"క్రికెట్ ... అక్టోబర్ 31 వ ... జరుగుతుంది.

అమెరికన్ వెయిట్ లిఫ్టర్లకు ఆంధ్ర ఆహ్వానం

విజయవాడ, అక్టోబర్ 27—ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ డి. ఆర్. గోపాల్ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు:

"అమెరికన్ వెయిట్ లిఫ్టర్లు ఆరుగురు నవంబర్ రెండవ వారంలో ఇండియాకు వచ్చుచున్నారు. వారు నవంబర్ 17 వ తేదీ నుంచి 21 వరకు కలకత్తాలో వుంటారు. ఆ సందర్భంలో వారికి, భారత వెయిట్ లిఫ్టింగ్ ప్రవీణులకు స్నేహపూర్వకమైన పోటీని భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్‌వారు ఏర్పాటు చేయనున్నారు.

"అమెరికనులను ఆంధ్రదేశానికి ఆహ్వానించినాము."

పొన్నూరులో

పొన్నూరు, అక్టోబర్ 27—పొన్నూరులో 28-10-55 న గుంటూరుజిల్లా ప్రథమ ఎమెచ్యూర్ వెయిట్‌లిఫ్టింగు పోటీలు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పరిపాలక ట్రస్టీవర్గపు యాజమాన్యమున జరుపబడినవి.

శ్రీ కొమ్మూరు కాశీవిశ్వనాథంగారు ప్రెసిడెంటు; ఆచార్య గరి వీరరాఘవ గుప్తాగారు, డాక్టర్ యం. వీరభద్రరావుగారు-రెఫరీలు.

శ్రీయుతులు వి. సీతారామాచార్యులు, కె. ఆదినారాయణ, టి. రామారావుగుప్త, బి. జ్వాలారావు, కె. వి. సుబ్బారావు, కె. రామయ్య, యస్. మీరాసాహెబ్, టి. వీరయ్యగార్లు పాల్గొన్నారు.

శరీర సౌష్ఠవంలో టి. రామారావు గుప్తా గారికి 'గుంటూరు మండల శ్రీ' బిరుదు యివ్వబడెను. మోటుపల్లి హరినారాయణరావు (ఎస్. ఎస్. ఎల్. సి. విద్యార్థుల పాఠశాల) యినుప గొలుసు త్రెంచుట, ఒక అంగుళం ఇనుపకడ్డీ వంచుట మున్నగు బలప్రదర్శన మును చేశారు.

యోగాసనములు, సూర్య నమస్కారములు, దండు, బస్కీ పోటీలుకూడ జరిగెను. గుంటూరు వైశ్య వ్యాయామమందిర విద్యార్థులచే వ్యాయామ, బలప్రదర్శనములు, కర్ర, కత్తి సాములు ప్రదర్శింపబడినవి. (మ. వి.)

మద్రాసుకు అమెరికన్ నాట్యబృందం

జనవరి మొదటివారంలో రాక

టోకియో, అక్టోబర్ 27—నవంబర్ ఒకటవ తేదీనుంచి తూర్పుఆసియాలో పర్యటన ప్రారంభించనున్న మార్తా గ్రాహం నాట్యబృందంవారు ఇండియా, పాకిస్తాన్, లంకలు కూడా సందర్శించనున్నారు.

జనవరి 3, 4, 5 తేదీలలో ... మద్రాసులో ప్రదర్శన లిస్తారు.

పరస్పరం సమ్మతంకాని ధోరణిలోనే విదేశాంగ మంత్రుల ప్రతిపాదనలు

—జెనీవా సమావేశంలో చర్చల సరళి

జెనీవా, అక్టోబర్ 28—

యూరప్‌లో సుస్థిర శాంతిస్థాపనకు పాశ్చాత్యరాజ్యాలు, రష్యా ప్రతిపాదించిన రెండు ప్రణాళికలు "పరస్పరం అంగీకార యోగ్యం" కానివని అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రుల సమావేశానికి చెందిన ఉద్యోగులు నేడు అన్నారు.

అగ్రరాజ్య చతుష్టయం అధినాయకులు నలుగురు గత జూలైలో సమావేశమైనపుడు జర్మనీ సమస్యపై ప్రతిష్టంభనకు దారితీసిన వైఖరినే, ఈ సమావేశంలో విదేశాంగ మంత్రులు కూడా అవలంబించారు.

వచ్చే సంవత్సరారంభంలో జర్మనీ ఏకీకరణకు వీలుగా సాధ్యమైనంత త్వరలో నిర్నిబంధంగా ఎన్నికలు జరిపించాలని బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ మాక్మిలన్ ప్రతిపాదించారు. జర్మనీలో సైనికతత్వ పునరుజ్జీవన విషయమై భయపడ నక్కర్లేకుండా రష్యాకు, ఇతర తూర్పు యూరోపియన్ రాజ్యాలకు ఒక దురాక్రమణ వ్యతిరేక ఒడంబడిక చేసుకోవచ్చునని కూడా మిస్టర్ మాక్మిలన్ ప్రతిపాదించిన పాశ్చాత్య రాజ్యాల పథకం సూచిస్తుంది.

ఈ ఒడంబడిక సమైక్య జర్మనీ ఉత్తర అట్లాంటిక్ ఒడంబడికలోను, పశ్చిమ యూరప్ యూనియన్‌లోను చేరగానే అమలుకు వస్తుంది.

రష్యా ఎదురు ప్రతిపాదన

సోవియట్ విదేశాంగ మంత్రి మొలొటోవ్ బ్రిటిష్ విదేశాంగ మంత్రికి వెంబడినే ప్రసంగిస్తూ యూరోపియన్ రాజ్యాలన్నీ టికి వాటి భిన్న సాంఘిక వ్యవస్థలతో నిమిత్తం లేకుండానే అనుసరించే రక్షణ పద్ధతిని సూచించాడు.

ఈ పద్ధతిలో ఏర్పాటు కాగల కమిషన్‌లో అమెరికా కూడా చేరవచ్చునని, చైనా తన ప్రతినిధులుగా పరిశీలకులను పంపవచ్చునని మొలొటోవ్ అన్నాడు.

కిందటి జులై సమావేశంలో సోవియట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ ప్రతిపాదించిన ఈ పథకం 15 రాజ్యాల అట్లాంటిక్ ఒడంబడికను, దీనికి ప్రతిగా తూర్పు యూరోపియన్ రాజ్యాలు రూపొందించుకొన్న వార్సా ఒడంబడికను రద్దు చెయ్యాలని సూచిస్తుంది. అగ్రరాజ్య సమావేశంలో పాశ్చాత్య రాజ్యాలు ఈ పథకాన్ని తిరస్కరించాయి.

పాశ్చాత్య రాజ్యాల ప్రతిపాదనలను నిన్ననే అందుకొన్న సోవియట్ ఉద్యోగులు సమైక్య జర్మనీ అట్లాంటిక్ ఒడంబడికలో చేరాలన్న సూచనను రష్యా ఏనాటికీ సమ్మతించదని అన్నారు.

ఎజెండాలోని మొదటి అంశమైన యూరప్ రక్షణ-జర్మనీ విషయంలో అటు రష్యా, ఇటు పాశ్చాత్యరాజ్యాలు అనుసరిస్తున్న వైఖరులలోగల అపార వైరుధ్యం దృష్ట్యా చర్చలలో ఫలితం కనిపించడం అసాధ్యమనే సమావేశం వర్గాలవారు భావిస్తున్నారు.

జర్మనీ సమైక్య సాధనకు పూర్వమే యూరప్ రక్షణకు హామీ యివ్వబడాలని సోవియట్ విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించాడు. పాశ్చాత్య రాజ్యాలు జర్మనీ ఏకీకరణకే ప్రాధాన్య మిచ్చాయి.

నేటి సమావేశానికి బ్రిటిష్ విదేశాంగ మంత్రి మిస్టర్ మాక్మిలన్ అధ్యక్షత వహించాడు. కార్యక్రమం విషయంలో అభిప్రాయభేదాలు కలగడంవల్ల పాశ్చాత్య రాజ్యాల పథకాన్ని నేడు ప్రవేశపెట్టడానికి బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి విదేశాంగ మంత్రులు అంగీకరించారు.

రాడార్ హెచ్చరిక పద్ధతి

యూరప్‌లో ఆకస్మికంగా ముట్టడులు సన్నిహితమైనపుడు రాడార్ ద్వారా పరస్పరంగా హెచ్చరికలు చేసుకొనే ఏర్పాటు జరగాలనీ, సమైక్య జర్మనీలో తూర్పుసరిహద్దులో ఉభయత్రా అంగీకరించబడే మండలంలోనే రాడార్ యంత్రస్థాపన జరగాలనీ, ఈ మండలంలో ఉభయపక్షాల బలాలు తగ్గించబడగలవనీ, మండలం తూర్పుభాగంలో ఈ ఏర్పాట్లను అట్లాంటిక్ ఒడంబడిక రాజ్యాలు, పశ్చిమ భాగంలో రష్యా, తూర్పు యూరోపియన్ రాజ్యాలు నిర్వహిస్తూ వుండగలవని పాశ్చాత్య రాజ్యాల పథకం సూచిస్తున్నది.

ఈ దురాక్రమణ వ్యతిరేక ఒడంబడిక జర్మనీ ఏకీకరణతో పాటు క్రమముట్టాలలో అమలు జరపబడ గలదని కూడా పాశ్చాత్య రాజ్యాలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయి.

మొలటాఫ్ వాదం

యూరప్ రక్షణ ఒడంబడికే జర్మనీ ఏకీకరణకు దారి తీయగలదని, జర్మనీలో సైనికతత్వం తిరిగి తల ఎత్తకుండా వాదించడానికి యూరప్ సమష్టి రక్షణ ఒడంబడిక ఒక్కటే మార్గమని సోవియట్ విదేశాంగ మంత్రి మొలొటోవ్ వాదించాడు.

దీనికి బ్రిటిష్ విదేశాంగ మంత్రి జవాబిస్తూ యూరప్‌లో అరక్షిత పరిస్థితికి కారణమైనది జర్మనీ సమస్యే కనుక, దానిపైనే ముందుగా ఒడంబడిక కుదుర్చుకోవాలని అన్నాడు.

మొలటాఫ్ పథకం

అన్ని యూరోపియన్ రాజ్యాలు-అమెరికా సహా వాటి సాంఘిక వ్యవస్థలతో నిమిత్తం లేకుండా చేసుకోదగు యూరప్ సమష్టి రక్షణ ఒడంబడికలో అమెరికా కూడా పాల్గొనవచ్చుననీ ఏకీకరణకు పిమ్మట జర్మనీ కూడా పాల్గొనవచ్చుననీ రష్యా యూరప్ రక్షణకు ప్రతిపాదించిన ప్రణాళిక తెలుపుతున్నది.

ఈ ఒడంబడిక 50 సంవత్సరాలపాటు అమలున వుండగలదని, యిది అమలులోకి వచ్చిన తేదీ నుంచి 1954 అక్టోబర్ 23 వ తేదీని జరిగిన పారిస్ ఒడంబడికలు, 1955 మే 14 వ తేదీని జరిగిన వార్సా ఒడంబడిక రద్దు కాగలవని ఈ పథకం సూచిస్తున్నది.

ఈ ఒడంబడిక మూలంగా జర్మనీ సమస్యా పరిష్కార కృషిలో అగ్రరాజ్య చతుష్టయం అధికారానికి, బాధ్యతకు భంగం వాటిల్లబోదనీ, యిదివరకే చేసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా ఆ సమస్య పరిష్కారం కాగలదనీ ప్రణాళిక వివరిస్తున్నది.

ఈ ఒడంబడిక షరతుల ప్రకారంగా అందులో పాల్గొనే ఏ రాజ్యానికైనా దురాక్రమణ ప్రమాదం సంభవించినపుడు ఆ ప్రమాద నివారణకు తీసుకోదగు చర్యలను గురించి ఒడంబడికలో పాల్గొనే రాజ్యాలన్నీ సంప్రదించుకొంటూ వుండగలవు.

ఒడంబడికలోని రాజ్యాలలో ఒక దానిపై గాని, కొన్నిటిపై గాని దాడి జరిగితే అది అన్ని రాజ్యాలపైన దాడి జరిగినట్లుగానే భావించబడి దాడికి లోనైన రాజ్యానికి సాయుధ బలాల ప్రయోగంతో సహా తగు చర్యలు గైకొని కాపాడగలవు.

యూరప్‌లో శాంతి భద్రతల రక్షణకు ఒడంబడికలో పాల్గొనే రాజ్యాలు తీసుకొంటున్న చర్యలను గురించి మిత్రరాజ్యసమితి ప్రణాళికకు అనుగుణంగా భద్రతా సంఘానికి తెలియజేయబడగలదు.

ఒడంబడికలో పాల్గొంటున్న రాజ్యాలు ఏ ఇతర ఒడంబడికలలోను పాల్గొనకుండా వుండడానికి అంగీకరిస్తాయి.

యూరప్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై సంప్రతింపుల నిమిత్తం ఒక సలహా సంఘం ఏర్పాటు కాగలదు. ఈ సంఘం ఒడంబడికలోని రాజ్యాలకు ఆయా పరిస్థితులకు అనుగుణంగా సిఫారసులు చేస్తూ వుంటుంది.

ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన విద్యార్థినులకు వసతి గృహంగా ... నిర్మింపబడుతున్న ... ప్రభుత్వం సాయముగా సూచకంగా 250 ... లను శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ... మిచ్చింది.

అమెరికన్ బందీల విడుదలకై పట్టుపడితే....

—అమెరికాకు చౌ ఎన్-లై హెచ్చరిక

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 28—

చైనా, అమెరికాల మధ్య తిరిగి సంభాషణలు జరగడానికి ముందు చైనాలో నిర్బంధంలో వున్న అమెరికన్ లందరు విడుదల చేయబడాలని అమెరికా పట్టుపడితే 'ప్రచ్ఛన్న యుద్ధం' ఇంకా కొనసాగించబడగలదని చైనీస్ రిపబ్లిక్ ప్రధాని మిస్టర్ చౌ ఎన్-లై బ్రిటిష్ మిత్రులసంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు.

అక్టోబర్, 23 వ తేదీని తనతో రెండు గంటలసేపు సంభాషించిన సందర్భంలో ప్రధాని చౌ పైవిధంగా స్పష్టంచేసినట్లు ఈ బ్రిటిష్ ప్రతినిధివర్గ సభ్యుడు మిస్టర్ జెరాల్డ్ బెయిలీ నేడు కాంటన్‌నుంచి ఇక్కడకు రావడంతోనే పత్రికా విలేకరులకు తెలియజేశాడు.

చైనాలో నిర్బంధంలో వుంచబడిన అమెరికనులలో 19 మంది తప్ప తక్కిన వారందరు కూడా విడుదల చేయబడి అమెరికాకు పంపించి వేయబడ్డారని మిస్టర్ చౌ ఎన్-లై వివరం చేశాడనీ, ప్రస్తుతం జెనీవాలో చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న సంభాషణల త్వరలోనే ఉభయదేశాల మధ్య అత్యంత ఉన్నతస్థాయిని, ముఖ్యంగా ఫార్మోజా సమస్యపై సంభాషణలకు దారితీయ గలవనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారనీ కూడా మిస్టర్ బెయిలీ వివరించాడు.

ఫార్మోజా చైనీస్ రిపబ్లిక్‌కు చెందిన భూభాగమని ప్రధాని చౌ పునరుద్ఘాటించాడని కూడా ఆయన అన్నాడు.

చైనాలో ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ కలదనీ, అక్కడ చర్చీలు తమ వ్యవహారాలను తామే పైనుంచి జోక్యమేమీ లేకుండా స్వయంగా చూసుకుంటున్నవనీ, ఆయితే అచ్చటి రాజకీయ వ్యవస్థను ఆమోదిస్తేనే ఈ స్వేచ్ఛ ప్రసాదించబడుతుందని మిస్టర్ బెయిలీ పేర్కొన్నాడు.

(4 వ పేజీ తరువాయి)

సా. సా-పార్కర్ అసోసియేట్స్ అనే సంస్థలో భాగస్వామి, ఈ సంస్థవారు డిజైనుల తయారు చేస్తారు. భవనాల నిర్మాణం విషయంలో సలహాదారుగాను, కళాదర్శకుడుగా కూడా పని చేస్తారు.

కూలంకష పరిశోధనలు

స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను గురించిన ఆధ్యాత్మిక్క నవీన సిద్ధాంతానికి నిదర్శనంగా నిలుస్తున్న అమెరికా నూతన భావాల విషయంలోను, నూతన భవనాల నిర్మాణం విషయంలోను కొత్తగీతల పనులు నిర్వహించడంలోను, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన నూతన పద్ధతులను కనుగొనడం లోను కూడా అద్వితీయ్యమైనవనిని ... పారిశ్రామిక ప్రదర్శనంలోని అమెరికా ... గ్రామీణ ... రూపొందించిన ... కూలంకషంగా ... పరిశోధనలు ... జరుపుతూ ... సుందరమే ... ఆధారభూతమైన సిద్ధాంతాలకు శక్తి.

యూరప్ రక్షణకు అమెరికా హామీ

డల్లెస్ ప్రకటన

జెనీవా, అక్టోబర్ 29—జర్మనీ ఏకీకరణకు పిమ్మట యూరప్ రక్షణకు జరగదగు ఎట్టి ఒప్పందాలలోనైనా పాల్గొనడానికి అమెరికా సిద్ధపడగలదని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేటి విదేశాంగ మంత్రుల సమావేశంలో పేర్కొన్నారు.

పాశ్చాత్యరాజ్యాలు సూచిస్తున్న ఒడంబడిక పటిష్టంగా లేదన్న మొలొటోవ్ ఆరోపణకు సమాధానమిస్తూ పాశ్చాత్య రాజ్యాలు ఈ ఒడంబడికను చిత్తశుద్ధితో ప్రతిపాదించినవని నొక్కి చెప్పారు.

జర్మనీ ఏకీకరణపై మొలొటోవ్ నేటి మధ్యాహ్నం తన ప్రతిపాదనలను చెయ్యవచ్చునని పాశ్చాత్యరాజ్యాలు భావిస్తున్నాయి.

హరిజన సేవక్ సంఘ సమావేశం

అహమ్మదాబాద్, అక్టోబర్, 29—అఖిల భారత హరిజనసేవక్ సంఘం కేంద్రసంఘం నేటి ఉదయం సబర్మతి హరిజన ఆశ్రమంలో కృష్ణదాస్ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశమైంది. మూడు రోజులు జరుగనున్న ఈ సమావేశంలో బడ్జెట్లు, కార్యక్రమాలతోపాటు దేశంలో అస్పృశ్యతా నివారణానికి గైకొనబడదగు చర్యలను గురించి కూడా చర్చ జరుగుతుంది. 70 మంది సభ్యులు సమావేశంలో పాల్గొంటున్నారు.

అణుశక్తి అభివృద్ధికృషిపై ఐసెన్‌హోవర్ హామీ

గుత్తకుగొనే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రం లేదని స్పష్టీకరణ

న్యూయార్క్, అక్టోబర్ 27—శాంతికాల వినియోగానికై అణుశక్తిని అభివృద్ధి పరచడాన్ని, అన్యుల కెవరికీ అవకాశం లేకుండా తానే గుత్తకు తీసుకొనే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రం లేదని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేటి రాత్రి ప్రకటించబడిన ఒక సందేశంలో స్పష్టం చేశారు.

ఈ సందేశం నేటి రాత్రి ఇక్కడ జరిగిన నేషనల్ ఇండస్ట్రియల్ కౌన్సిల్ బోర్డు చేసిన విందులో చదివి వినిపించబడింది.

అణుశక్తి అభివృద్ధికి ఒక అంతర్జాతీయ సంస్థ స్థాపనకు సంబంధించి పాశ్చాత్య రాజ్యాలు ప్రతిపాదించిన ప్రణాళిక మిత్రరాజ్య సమితి రాజకీయ సంఘంలో అత్యధిక సంఖ్యాకమైన వోట్లతో ఆమోదించబడిన సంగతిని ప్రస్తావించి, శాంతికాల ప్రయోజనాల దృష్ట్యా అణుశక్తి అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగుతున్నదనడానికి ఈ విషయం ఒక చక్కని తార్కాణమని అమెరికా ప్రెసిడెంట్ పేర్కొన్నాడు.

ఆయన తన సందేశంలో ఇంకా క్రింది విధంగా వివరించాడు:

"మానవుని వినియోగానికై అణుశక్తిని అభివృద్ధి పరచడాన్ని గుత్తకు తీసుకొనే అభిప్రాయం అమెరికాకు ఎంతమాత్రంలేదు. కాగా, ఈ కృషిలో ఇతర దేశాలు కూడా పాల్గొని సహకరించాలని మేము కోరుతున్నాము. అమెరికన్ ఎరిక్రమలు పూర్తిగా పాల్గొనాలని వాంఛిస్తున్నాము.

"ఇదికొక అణుశక్తి వినియోగానికి సంబంధించిన సాధక బాధకాలు చాలావున్నవి. చరిత్రను పరిశీలిస్తే సుస్థిర శాంతి సాధనకై మానవజాతి నిరంతర కృషి కొనసాగిస్తున్నట్లు తేటతెల్లం కాగలదు. ప్రపంచంలో దారిద్ర్యాన్ని నిర్మూలించి వస్తు సమృద్ధిని సాధించడం కంటె సుస్థిర ప్రపంచ శాంతికి అమోఘంగా దోహదం చేయగల విషయం వేరేమున్నది? నాగరికత అభివృద్ధి పొందడానికి దోహదకరం కాగల అవకాశాన్ని వినియోగించుకొని సమర్థమైన పాత్రను నిర్వహించడం ద్వారా ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొనడం కంటె అమెరికా కోరుకొనదగినదేమి వుంటుంది?"

అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ

సవరించబడిన పాశ్చాత్య ప్రణాళికకు ఇండియా మద్దతు

న్యూయార్క్, అక్టోబర్ 28—శాంతికాల వినియోగానికై అణుశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు సంబంధించి పాశ్చాత్య రాజ్యాలు ప్రతిపాదించిన ప్రణాళికకు అనుకూలంగా నిన్న మిత్రరాజ్యసమితి రాజకీయ సంఘంలో ఇండియా, సోవియట్ యూనియన్‌లతో సహా మొత్తం 53 రాజ్యాలు వోటు చేశాయి. వ్యతిరేకంగా ఎవరూ వోటు చేయలేదు గాని ఆరు రాజ్యాలు—ఈజిప్టు, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా, యెమెన్, లెబనాన్—తటస్థ్యం వహించాయి.

[ఈ పాశ్చాత్య ప్రణాళిక ఆమోదించబడినట్టు "ఆంధ్రప్రభ" నిన్ననే ప్రకటించింది —ఎడిటర్]

నిన్న రాజకీయ సంఘంలో వోటింగుకు ముందు జరిగిన చర్చ సందర్భంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్థాపనపై 18 పాశ్చాత్య రాజ్యాలు కలిసి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఇండియా ఆమోదిస్తున్నదని ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ ప్రకటించారు.

పాశ్చాత్య రాజ్యాల ప్రణాళికలోని కొన్ని అంశాలను ఆదిలో నిశితంగా విమర్శించి, అభ్యంతరాలు తెల్పిన దేశాలలో ఇండియా ప్రధానమైనది. శ్రీ మీనన్ తెల్పిన అభ్యంతరాలను మన్నించి తమ తీర్మానాన్ని తదనుగుణంగా పాశ్చాత్య రాజ్యాలు సవరించుకొని ప్రతిపాదించిన పిమ్మట, దానిని తానునంతోషపూర్వకంగా బలపరుస్తున్నానని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో ఇంతకు ముందు తాను సూచించిన సవరణలలో కొన్నింటిని ఆయన ఉపసంహరించుకొన్నారు కూడా.

అంతర్జాతీయ అణుశక్తి అభివృద్ధి సంస్థ నిబంధనావళి పాఠాన్ని ఆమోదించడానికి ఒక అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేయబడాలని పాశ్చాత్య తీర్మానంలో సూచిస్తున్న క్లాజునెట్ల శ్రీ మీనన్ ఆదిలో అభ్యంతరం తెల్పినా, ఆ క్లాజును పొందుపరచడంలో తన అభిప్రాయాన్ని తీర్మానాన్ని ప్రతిపాదించిన రాజ్యాలు పిపరించిన మీదట కడకు దానికి కూడా ఆయన తన ఆమోదాన్ని తెలియజేశారు.

పాశ్చాత్య తీర్మానంపై మొదట పేరాగ్రాఫ్ వారీగా వోటింగు తీసుకోబడింది. అప్పుడు కూడా పైన పేర్కొనబడిన ఆరు అరబ్ రాజ్యాలు తటస్థ్యం వహించాయి.

బ్రిటన్, అమెరికాల నాయకత్వంక్రింద 18 పాశ్చాత్యరాజ్యాలు కలిసి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడగలదని ఆదిలో అందరు ఆశించారు గాని తుదకు అలాగ జరగలేదు. తీర్మానాన్ని ప్రతిపాదించిన 18 రాజ్యాలలోను ఇజ్రాయిల్ పేరు కూడా వున్నందుకు నిరసన సూచకంగా ఆరు అరబ్ రాజ్యాలు వోటింగులో తటస్థ్యం వహించాయి.

తీర్మానం ఆమోదించబడడానికి పూర్వం రాజకీయ సంఘం సోవియట్ యూనియన్ ప్రతిపాదించిన మూడు సవరణలను త్రోసిపుచ్చింది. ... అంతర్జాతీయ ... సమావేశం ... సమితి ... సభ్య దేశాలకు ... కాక చైనా, తూర్పు జర్మనీ ... దేశా...

నలుకూడా ప్రాతి నిధ్యం వుండా లని ప్రతిపాదించబడింది. మూడవ దానిలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మిత్రరాజ్య సమితి ఆధ్వర్యం క్రింద స్థాపించబడాలని సూచించబడింది.

మొదటి రెండు సోవియట్ సవరణలకు అనుకూలంగా వోటు చేసిన రాజ్యాలలో ఇండియా, ఇండొనీషియా, బర్మాలు కూడా వున్నవి. మూడవ సవరణను కూడా ఇండొనీషియా, బర్మాలు బలపరిచాయిగానిఇండియా మాత్రం తటస్థ్యం వహించింది.

ఇజ్రాయల్, ఈజిప్టుల మధ్య తిరిగి విషమ పరిస్థితి

ఎల్ అజావద్ద కొత్త సంఘర్షణల ఫలితంగా

జెరూసలేం, అక్టోబర్, 29—

ఇజ్రాయిలీ, ఈజిప్షియన్ బలాలు ఎల్ అజా నిస్సైన్య మండలానికి యిరువైపుల పరస్పరాభిముఖంగా కొత్త సంఘర్షణలకు నేడు సమాయత్తమై వున్నాయి.

"తిరిగి సంఘర్షణకు తలపడితే దెబ్బకు దెబ్బ. కన్నుకు కన్ను" అని ఇజ్రాయిలీ ప్రతినిధి నేడు అన్నారు.

ఎల్ అజా మండలంలోని కొన్ని ప్రాంతాలను ఈజిప్షియన్ బలాలు యిప్పటికీ ఆక్రమించుకొని వుండడానికి ప్రతిచర్యగా ఇజ్రాయల్ బలాలు నిన్న ఈజిప్షియన్ స్థావరాలపై దాడి జరిపిన మాట నిజమేనని ఈ ప్రతినిధి అన్నారు.

ఏడేళ్లక్రితం అరబ్ రాజ్యాలకు, ఇజ్రాయల్‌కు మధ్య యుద్ధం విరమించబడినపుడు జరిగిన ఒడంబడిక ఫలితంగా ఎల్ అజా మండలం నిస్సైన్యం కావించబడింది.

ఈ మండలానికి దక్షిణంగా 25 మైళ్ళ దూరంలోని ఎల్‌కుంటిల్లా వద్ద ఇజ్రాయల్ బలాలు గురువారంనాడు దాడి జరిపిన సందర్భంలో 10 మంది ఈజిప్షియన్ సైనికులు మరణించారు. 20 మంది ఖైదీలుగా పట్టుబడ్డారు. నలుగురు ఇజ్రాయిలీ సైనికులు కూడా మరణించారనీ, ఈ సందర్భంలో ఉభయపక్షాల బలాలమధ్య సంకులసమరం సాగిందనీ తెలుస్తున్నది.

జెనీవాలో యిప్పుడు సమావేశం జరుపుతున్న అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రులు మధ్యప్రాచ్యంలోని కల్లోలిత పరిస్థితిని గురించి చర్చించవలసి వున్నారు.

ఇజ్రాయల్ ప్రధాని మోషెషారెట్ పాశ్చాత్య అగ్రరాజ్యత్రయం విదేశాంగ మంత్రులను అప్పుడే కలుసుకొన్నాడు.

సోవియట్ విదేశాంగమంత్రితో సోమవారంనాడు సమావేశం జరపనున్నాడు.

ఎల్ అజా మండలం నుంచి ఈజిప్షియన్ సేనలు తక్షణమే ఉపసంహరించుకొనడానికి వీలుగా చర్య గైకొనవలసినదని ఇజ్రాయల్ నేడు మిత్రరాజ్యసమితిచే నియమించబడిన యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘాన్ని కోరింది.

ఇజ్రాయిలీ దాడిని గురించి చర్చించే నిమిత్తం పర్యవేక్షక సంఘం అత్యవసర సమావేశం జరపాలని ఈజిప్టు కోరింది.

యుద్ధ మంత్రితో నాజర్ చర్చ

కయిరో, అక్టోబర్ 28—ఇజ్రాయల్-ఈజిప్టు సరిహద్దులో విషమిస్తున్న పరిస్థితులను గురించి చర్చించే నిమిత్తం ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్ నేడు తన యుద్ధమంత్రి మేజర్-జనరల్ అబ్దుల్ హకీం హమీర్‌తో నాలుగు గంటలపాటు సమాలోచనలు జరిపారు.

ఆ తర్వాతగాజా, నూయజ్ మండలాలలోని ఈజిప్షియన్ సేనానులతో కూడా టెలిఫోన్‌లో సంభాషించాడు.

సోమవారంనాడు అజ్మీర్ రానున్న ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు ఘనమైన స్వాగత మివ్వడానికి ఏర్పాట్లు అతి చురుకుగా సాగుతున్నట్లు శనివారంనాటి వార్త.

సీల్దా స్టేషన్‌కు సమీపంలో వున్న కాకురగాచీ ఫ్లాగ్ స్టేషన్ వద్ద విద్రోహ చర్యలకు పాల్పడిన మూకపై పోలీసులు శనివారంనాడు కాల్పులు సాగించారు.

ఫ్రెంచి ప్రధాని పట్ల విశ్వాస ప్రకటన

12 వోట్ల మెజారిటీతో ప్రభుత్వానికి గెలుపు

పారిస్, అక్టోబర్ 28—ఎనిమిది నెలలుగా అధికారంలో వున్న ఫ్రెంచి ప్రభుత్వం నేడు కొద్దిలో పతనమైపోకుండా తప్పించుకొంది.

ఈ నెలలో ముస్యూర్ ఫారె ప్రభుత్వం ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీలో వోటు ద్వారా విశ్వాసం ప్రకటించవలసినదని కోరడానికి యిది మూడవసారి.

ప్రభుత్వ విధానాలను సమర్థించే రాడికల్ పార్టీ తీర్మానంపైన, విరసించే సోషలిస్టు తీర్మానంపైన సభ్యులు వోటు వేశారు.

ప్రభుత్వానికి అనుకూలంగా 271 వోట్లు, వ్యతిరేకంగా 259 వోట్లు వచ్చాయి.

డిసెంబర్‌లో జరిపించ నెంచిన జనరల్ ఎన్నికలను వాయిదా వేయడానికి ఫ్రెంచి ప్రధాని తుదితీర్మానంలో సమ్మతించడం వల్లనే ఆయన నేడు పరాజయం వారించుకోగలిగాడు.

అయితే కొలది రోజులలో ప్రభుత్వం ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టినపుడు తిరిగి తీవ్ర ప్రాతికూల్యాన్ని ఎదుర్కొనవలసి వుంటుంది.

డాక్టర్ రాయ్‌కి తూర్పు పాకిస్తాన్ ఆహ్వానం

పర్యటనకు రావలసిందిగా

కలకత్తా, అక్టోబర్ 28—తూర్పుపాకిస్తాన్ ముఖ్యమంత్రి అబు హుస్సేన్ సర్కార్‌తో కలిసి తూర్పు పాకిస్తాన్‌లో పర్యటించి, మైనారిటీ వర్గంవారికి విశ్వాసం చేకూర్చడానికి రావలసిందిగా త్వరలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్‌ని తూర్పు పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానించగలదు.

ఈ సంగతి పాకిస్తాన్ మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి నూరుల్ హక్ చౌధురి నే డిక్కడ వెల్లడించాడు.

తూర్పు పాకిస్తాన్‌లో పర్యటించడానికి డాక్టర్ రాయ్ కూడా ఇష్టపడుతున్నందున ఇక ఏ రోజునైనా ఈ ఆహ్వానం రావచ్చునని కూడా ఆయన అన్నాడు.

ఇటీవల పాకిస్తాన్ హైకమిషనర్ కలకత్తా వచ్చినప్పుడు తూర్పు పాకిస్తాన్‌లో పర్యటనకు డాక్టర్ రాయ్ సమ్మతించాడు.

గోవన్ విద్యార్థులకు పరీక్షలు

జాతీయ భావాలు కలవారిపై నిర్బంధాలు

సావంత్‌వాడి, అక్టోబర్ 28—ఇండియాలో స్కూల్ ఫైనల్ పరీక్షలకు హాజరు కావడానికి ఇండియా ప్రభుత్వ మిచ్చిన సదుపాయాలు గోవా జాతీయవాదులు పొందకుండా గోవాలోని పోర్చుగీసు అధికారులు తగు కట్టుదిట్టాలు చేసినట్లు ఇక్కడి ఆజాద్ గోమంతక్ దళ్‌కు వార్త చేరింది.

గోవా విద్యార్థులు, తమ హైస్కూలు ప్రిన్సిపాల్‌వద్ద సర్టిఫికెట్ తీసుకొని ఇండియాకు వచ్చి స్కూల్‌ఫైనల్ పరీక్షలకు హాజరుకావడానికి ఇండియా ప్రభుత్వం అనుమతించింది. జాతీయవాదులు కాని, వారి బంధువులు కాని ఈ సదుపాయం పొందకుండా గోవా అధికారులు తగు కట్టుదిట్టాలు చేశారట. ఇందువల్ల 100 మందికి-పైగా విద్యార్థులకు నష్టం కలిగింది.

డామన్ పోలీసులలో అసంతృప్తి

బెల్గాం, అక్టోబర్ 28—గోవా గవర్నర్-జనరల్ ఇటీవల డామన్ వచ్చినప్పుడు, ఆయనకు తమ కష్టనిష్ఠూరాలు విన్నవించుకోడానికి అవకాశం నిరాకరించబడినందున డామన్ పోలీసులలో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరినట్లు తెలుస్తున్నది.

జీవనవ్యయం విపరీతంగా పెరిగిపోయినందున 60 రూపాయల జీతం చాలదని పోలీసులు గవర్నర్-జనరల్‌కు విజ్ఞప్తి చెయ్యదలచారట.

శ్రీ గాద్రే గురూజీ

సావంత్‌వాడి, అక్టోబర్ 28—గోవా సరిహద్దు గ్రామాలలో "గ్రామరాజ్యం," "రామరాజ్యం" గురించి ప్రచారం చెయ్యడం నిమిత్తం వినోబాభావే శిష్యుడు శ్రీ గాద్రే గురూజీ నే డిక్కడకు వచ్చారు.

ప్రకటన

గుంటూరు జిల్లా, నర్సరావుపేట తాలూకా ఎడ్లపాడు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయమునకు ముఖ మంటపము కట్టుటకు టెండర్లు కోరబడుచున్నవి. దరఖాస్తులు 5-11-55 వ తేదీ వరకు స్వీకరించబడును.

వివరములకు:
దరిశి వీరరాఘవస్వామి,
మేనేజింగ్ ట్రస్టీ,
అరండల్‌పేట, గుంటూరు.

20 సంవత్సరాల సేవ

33,000 పైగా కేసులు నయం చేయబడినవి

TONSINOL — CURES ENLARGED & SEPTIC TONSILS & ADENOIDS WITHOUT OPERATION

గొంతుకండలకు ఆపరేషన్ జరిగిన తరువాత తిరగబెట్టిన కేసులుకూడ జయప్రదంగా చికిత్స చేయబడింది. టాన్సినాల్ మాత్రలు & సొల్యూషను 40 రోజుల రు. 9/; 20 రోజుల మందు రు. 5/.

నాస్త్రినాల్

ముక్కు కండలకు, వాసన శక్తిపోయిన వాటికి, మొండి తలనొప్పులకు, వగైరాలకు ఆపరేషన్ లేకుండా పనిచేయును. పెద్ద సీసా రు. 4-8-0; చిన్న సీసా రు. 2-8-0 పోస్టేజి వేరు.

కొన్ని యోగ్యతా పత్రాలు:

శ్రీ మోతే నారాయణరావు, పెదవేగి, మెంబరు లెజిస్లేటివు కౌన్సిల్ వ్రాసినది: 22-3-1951; నేను 7 సం. ల క్రితం నా కుమార్తెను వాడాను. ఆమెకు పూర్తిగా నయమైంది. ఇంతవరకు తిరగబెట్టలేదు.

శ్రీ బి. ఎస్. మూర్తి, ఎం. ఎల్. ఏ., పరశువాకం, మద్రాసు: నేను నా సోదరి శ్రీమతి కే. రాజ్యలక్ష్మికి 1941 లో గొంతు కండలకు టాన్సినాల్, ముక్కు కండలకు నాస్త్రినాల్ వాడాను. ఆమెకు పూర్తిగా నయమైంది. ఇంతవరకు తిరగబెట్టలేదు.

మొండి వ్యాధులకు మా ఇ. ఎన్. టి. స్పెషలిస్టును సంప్రతించండి-

ఈ మందు కెమిస్టు లందరివద్దను దొరుకుతుంది. లేదా మాకు వ్రాయండి:

టాన్సినాల్ లెబరేటరీ, 53. గోవిందప్పనాయక్ వీధి, మద్రాసు-1

ఫోన్: 2729.

మద్రాసు కార్పొరేషన్

జంతు ప్రదర్శనశాల శతవార్షికోత్సవములు

31-10-55 సా. 5 గం.కు జంతు ప్రదర్శనశాల ఆవరణలో

మద్రాసు గవర్నరు హిస్ ఎక్సలెన్సీ శ్రీ శ్రీప్రకాశ్ గారిచే

శతవార్షికోత్సవముల ప్రారంభోత్సవం జరుపబడుతుంది. 1-11-55 నుంచి ప్రజలు దర్శించవచ్చును.

ప్రదర్శనములు

శతవార్షికోత్సవ సప్తాహంలో ఏర్పాటు చేయబడిన దిగువ ప్రదర్శనములయందు ఆకర్షణీయమైన విహారములు యివ్వబడును.

1-11-55	మంగళవారం	కుక్కల ప్రదర్శన దినం	మ. 2 గం. నుంచి సా. 5 గం.
2-11-55	బుధవారం	గుర్రాల ప్రదర్శనం	మ. 2 గం. నుంచి సా. 5 గం.
3-11-55	గురువారం	కోళ్ల ప్రదర్శనం	మ. 2 గం. నుంచి సా. 5 గం.
4-11-55	శుక్రవారం	చేపల ప్రదర్శనం	మ. 2 గం. నుంచి సా. 5 గం.
5-11-55	శనివారం	పోలీసు కుక్కల ప్రదర్శనం—నేరాలు కనిపెట్టడం—చెప్పినట్టుచేయడం—జంతువుల నిర్వహణ నగైరాలు. మ. 2 గం. నుంచి సా. 5 గం.	
6-11-55	ఆదివారం	పెంపుడు జంతువులు. పక్షుల ప్రదర్శనము ఉ. 8 గం. నుంచి సా. గం. (కుక్కలు, పందులు, పశువులు, గాడిదలు, గుర్రాలు తప్ప యితర జంతువులు, కోళ్లు తప్ప యితర పక్షులు)	

కృత్రిమ దీపాల కాంతిలో జంతువుల ప్రవర్తన యెట్లా వుంటుందో

రాత్రిళ్లు "జూ" చూశారా?

శతవార్షికోత్సవ దినాలలో 'జూ' ఉ. 7 గం. ల నుంచి రా. 9 గం.ల వరకు చూడవచ్చును.

ప్రవేశములకు తగ్గింపు రేటు; 5 రోజులకు రు. 1-0-0; దినసరి టిక్కెట్లు రు. 0-4-0.

శ్రీ నేదునూరి గంగాధరంగారికి సన్మానం

10 వేల జానపద గేయాలను సేకరించిన ప్రజ్ఞానిధి

రాజమండ్రి, అక్టోబర్ 24—నిన్న ఉదయం శ్రీరామ బాలభక్త పుస్తక భాండాగారంలో ఇంత వరకూ తెలుగులో సుమారు పది వేల జానపదగేయాలను సేకరించిన శ్రీ నేదునూరి గంగాధరంగారి ముద్రితా ముద్రిత వాఙ్మయ ప్రదర్శనానికి రాజమండ్రి పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావుగారు ప్రారంభోత్సవం జరిపారు.

ఈ సందర్భంలో జరిగిన మహాజన సభకు గవర్నమెంట్ ఆర్ట్సు కాలేజీ తెలుగు చీఫ్ శ్రీ జి. ఎస్. ఎన్. ఆచార్యగారు అధ్యక్షత వహిస్తూ ఇలా ఉపన్యసించారు.

"పల్లెలలో నివసించు వారు భగవత్సృష్టిలోని ప్రకృతి సౌందర్యానికి పులకితులై దానిలోని చిద్విలాసంచేత చిందులు త్రొక్కుతూ తాను అనుభవించిన ఆనందాన్ని పైకి వ్యక్తం చేసిందే జానపదగేయాలకు ప్రాతిపదిక తర్వాత తర్వాత వివిధ జీవితరంగాలకు సంబంధించిన జానపద సాహిత్యం వృద్ధిపొందింది. నన్నయకు పూర్వపుదయిన బసవపురాణాన్ని చూస్తే అది జానపదకవిత్వంలాగే తోస్తుంది. నన్నయ తర్వాత వచ్చిన కవిత్వపు బలంవల్ల అది నశించిపోయి వుండవచ్చు. మానవునికి నృత్య, సంగీత, కవిత్వాలవల్ల వచ్చే ఆనందాల్లోకి కవిత్వంవల్ల వచ్చేదే బలిష్ఠమైంది. చెవిలో పడినంతమాత్రాన భాషవల్ల, భావంవల్ల పండితులకూ పామరులకూ సమానమైన ఆనందాన్నిచ్చేదే జానపద కవిత్వం. అటువంటి జానపద కవిత్వాన్ని ఏ ఏ మూలల్లో వుందో తిరిగి తిరిగి ఎన్ని సంవత్సరాలనుంచో సేకరించడంలోను కొన్ని తాము స్వయంగా వ్రాయటంలోను శ్రీ నేదునూరి గంగాధరంగారు పడినశ్రమ చాలా గొప్పది. వారు స్త్రీలు పాడుకోడానికి వీలుగా వ్రాసిన గీతార్థసారం అనే గ్రంథం గాంధీజీ పరమపదించి స్వర్గంలో దేవతలకు—పుణ్యభూమి భారత దేశంలో ఉద్భవించి భగవద్గీతలోని—సారాంశాన్ని చెపుతోన్నట్టు ఆరంభించడం చాలా ఉదాత్తంగా వుంది. శ్రీ గంగాధరంగారి వద్దనున్న వాఙ్మయాన్నంతనీ పరిశోధించి వ్రాస్తే ఒక పెద్ద తెలుగు వ్యావహారికపారిభాషికకోశం తయారు కాగలదు."

తర్వాత పుస్తక భాండాగారం తరపున కవికి సన్మానం జరిగింది. భాండాగార కార్యదర్శి శ్రీ కారుమూరి సర్వేశలింగంగారు కవిగారిని సభ్యులకు పరిచయం చేస్తూ శ్రీ గంగాధరంగారికీ ఈ పుస్తక భాండాగారానికీ గల 25 సంవత్సరాల సంబంధాన్ని పరస్పర గౌరవాన్ని గురించి చెప్పారు.

గ్రంథాలయం తరపున శ్రీ పెళ్ళా వెంకటరత్నంగారు గంగాధరంగారికి ఖద్దరు శాలువను, నూతన వస్త్రాలనుఇచ్చి సత్కరించారు. కుమారి ఎం. కుముద, కుమారి జి. సావిత్రి గారలు కవి రచించిన గీతార్థసారం నుంచి రెండు అధ్యాయాలను శ్రావ్యంగా గానం చేశారు.

శ్రీ దేవత రామమోహనరావుగారు మాట్లాడుతూ "శ్రీ గంగాధరంగారు సేకరించిన కొన్ని జానపద గేయాలను తెలంగాణా రచయితల సంఘంవారు 'సెలయేరు' అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించారనీ, రాజమండ్రి పౌరులు గంగాధరంగారి ఇతర రచనలను ప్రచురించి తెలుగు భాషకు సేవ చెయ్యడం న్యాయమని అన్నారు.

శ్రీ నేదునూరి గంగాధరంగారు గ్రంథాలయం వారిచ్చిన సన్మానానికి కృతజ్ఞత తెలియజేస్తూ తాము వ్రాసిన సాహిత్యం కోసం కావలసిన తాళపత్ర గ్రంథాలకోసం ఊరూరా తిరుగుతూ 1930 వ సంవత్సరం నాటికి 6 వేల జానపద గేయాలను సేకరించామనీ, ఆ విధంగానే జానపదగేయ సేకరణలో లక్ష్యమైన జానపద పదజాలంతో జీవద్భాషానిఘంటు రచనకు పూనుకుని శబ్దసేకరణ చేస్తున్నామని అన్నారు. తాము సేకరించిన జానపద సాహిత్యంలోని ఊర్మిళాదేవి నిద్ర అనే జానపద కావ్యాన్ని శ్రీ దేవేంద్ర సత్యార్థిగారు తమవద్ద తీసుకుని 1942 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మోడరన్ రివ్యూ, మాసపత్రికలో ఇంగ్లీషులో ప్రచురించటమే కాక అదే సంవత్సరం మేనెల 'మోడరన్ రివ్యూ'లో తాము సేకరించిన జానపద సాహిత్యంపై ప్రత్యేక వ్యాసాన్ని సచిత్రంగా ప్రచురించారనీచెప్పి తాము రచించిన గ్రంథాలలో నుంచి కొన్ని పద్యాలను, పాటలను పాడారు.

శ్రీ సర్వేశలింగంగారి వందన సమర్పణతో ఉదయం కార్యక్రమం ముగిసింది.

సాయంకాలం 6 గంటలకు గీతార్థసార గ్రంథ ప్రచురణ సంఘం వారియాజమాన్యాన శ్రీ రామబాల భక్తి పుస్తక భాండాగారంలో గ్రంథ ఆవిష్కరణ మహోత్సవ సభ జరిగింది. దానికి తెలుగు శబ్ద పరిశీలన సంఘం స్పెషల్ ఆఫీసరుగా ఆంధ్ర ప్రభుత్వంచే నియమించబడ్డ శ్రీ సంపత్ రాఘవాచారులుగారు అధ్యక్షత వహించారు. శ్రీ ఆచార్యులుగారు తమ ఉపన్యాస క్రమంలో ఇలా అన్నారు:—

"మన తెలుగు వ్యావహారిక భాషలోనే అర్థనిరుక్తి అర్థం కాని పదాలనేకం ఉన్నాయి. శ్రీ గంగాధరంగారు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, అష్టకష్టాలూ పడి ఏర్చి కూర్చిన 10 వేల జానపద గేయాలనూ సరియైన మార్గంలో పరిశోధనచేసి, ఆంధ్రసాహితీ పరులు కృషి చేస్తే తెలుగు భాషకు జరగగల మహోపకారం ఇంతా అంతా కాదు."

సభను ప్రారంభిస్తూ శ్రీ బచ్చు సత్యానందంగారు శ్రీ గంగాధరంగారు 5 వేల వేమన పద్యాలను ఎలా శ్రమపడి సేకరించారో వివరించారు.

శ్రీమతి అన్నేపల్లి వివేకానందదేవిగారు "గీతార్థసారం"అనే గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ ఈ గ్రంథం ప్రతి తెలుగుఇంటా ప్రచారంలో వున్న "కస్తూరిరంగ రంగా" అనే వరసలో వున్నందున తెలుగునాట నలుమూలలా ఈ గ్రంథం సమాదరించబడడమే కాకుండా ఇంత వరకూ పండితుల, మధ్యతరగతివారి సొత్తుగానే నిలచిన భగవద్గీతా సందేశం దీని ద్వారా ప్రజాసామాన్య మందరి సొత్తూ కాగలదనే తాము విశ్వసిస్తున్నా మన్నారు.

శ్రీ ధవళ సుందరనారాయణ కవి, శ్రీమతి రూపూరి వెంకటసుబ్బమ్మగార్లు గంగాధరంగారిని ఆశీర్వదిస్తూ తాము రచించిన చక్కని పద్యాలను చాలా హృద్యంగా చదివారు.

శ్రీయుతులు కె. వి. రత్నం, హరి ఆదిశేషు, అంగర శ్రీనివాసరావు, బొన్నాడ వెంకటాద్రి, రామేన ఆదినారాయణగార్లు శ్రీ గంగాధరంగారిని గురించి, వారి రచనా సామర్థ్యాన్ని గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడి పరమేశ్వరుడు వారికి చిర ఆయురారోగ్య ఐశ్వర్యాలివ్వాలనీ, తెలుగుభాష సర్వతోముఖాభివృద్ధి గాంచాలనీ కోరారు.

కుమారి జనమంచి జ్ఞానాంబని, కుమారి జనమంచి అభినేత్రిగార్లు శ్రీ గంగాధరంగారు రచించిన "తెలుగుతేజం" అనే అముద్రిత గ్రంథంనుంచి "ఆంధ్రవాణి", "తెలుగుతల్లి" అనే రెండు ఉత్తేజ పూర్వకమైన గేయాలను ప్రేక్షక చిత్తరంజకంగా పాడారు.

గీతార్థసార ప్రచురణసంఘ కార్యదర్శి శ్రీ తులసి గంగాధర రామారావుగారు తెలంగాణా రచయితల సంఘంవారు ఉత్సాహంతో యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శ్రీ ని. దాసరాజుగారూ పంపిన సందేశాలను చదివి వందన సమర్పణ గావించారు.

గుంటూరు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి

నర్సరావుపేటలో మంత్రి శ్రీ సంజీవయ్యగారిచే ప్రారంభోత్సవం

నర్సరావుపేట, అక్టోబరు 21—సహకార శాఖ మంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యగారు ఇచ్చట నూతనంగా నెల కొల్పిన గుంటూరు జిల్లా కో—ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి బ్రాంచికి ప్రారంభోత్సవం జరుపుటకు వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాను బ్రహ్మానందరెడ్డి, (యం.యల్.ఏ.) గారు ఇంకా శ్రీయుతులు మంతెన వెంకట్రాజు (యం.యల్.ఎ.) ప్రగడ కోటయ్య. (యం యల్. ఎ.) వెనిగండ్ల సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కె. నారాయణాచారి కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్, జోసఫ్‌రెడ్డి డిప్యూటీ రిజిస్ట్రార్ స్థానిక రెవిన్యూ, పోలీసు వున్నతాధికార్లు ప్రముఖులువచ్చారు. సెంట్రల్ బ్యాంకి అధ్యక్షులు శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య, (యం. యల్. ఎ.) గారు మంత్రి సంజీవయ్యగారిని ఆహ్వానించి,బ్యాంకి ప్రారంభోత్సవం జరుపవలసిందని కోరారు మంత్రి ఆ కార్యక్రమం పూర్తిచేసి అచ్చట ఏర్పాటు చేయబడిన సభా వేదికపైకి వచ్చారు.

శ్రీ ఆలపాటి వెంకట్రామయ్యగారి అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశంలో సెంట్రల్ బ్యాంకి తరపున, స్థానిక సహకార యూనియన్ తరపున సన్మానపత్రాలు మంత్రి గారికి సమర్పించారు. ఈ సంస్థ పురోభివృద్ధి కోరుతూ ప్రముఖులు పంపిన సందేశాలను బ్యాంకి సెక్రటరీ శ్రీ బి. పాపారావు గారు చదివారు. మంత్రి సన్మానపత్రాలను గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు:

"సన్మానపత్రా లంటే అందులో ఒకవైపు పొగడుతూ ఒకవైపు కోర్కెలు కోరుతూ వుండడం మామూలై పోయింది అయితే, ఈ స్వాగతపత్రాలు మామూలుకు భిన్నంగా ఏ కోర్కెలు లేకుండా కేవలం సంస్థను ఆశీర్వదించమనిమాత్రమే వుండడం నాకు చాలా ఆశ్చర్యంగా వున్నది. పైగా ప్రస్తుతపు అలవాట్లప్రకారం ఇది అస్వాభావికంగా వున్నట్లుగా వున్నది." (సభలో నవ్వు) తర్వాత మంత్రి ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు:

"ఆశీర్వచనం పెద్దలు మాత్రమే చేయదానికి అర్హులు. అయినా హోదారీత్యా నాకు పెద్దరికం వున్నది గనుక ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందునట్లుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను ఆశీర్వదిస్తున్నాను." తర్వాత అల్పాహార విందు జరిగింది.

మంత్రి సాయంత్రం గాంధిచౌక్‌లో శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణగారి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ సంస్థ, రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి మాట్లాడారు. ఈ సందర్భంలో కమ్యూనిస్టులను గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వము చేసే పనులలో తప్పిదాలుకూడా వుండవచ్చునని అన్నారు. వుదాహరణకు హరిజన హాస్టళ్ళు నడుపుతున్న పద్ధతులను వీరు పూరికే విమర్శించుచుతూరుగాని ఎక్కడనైనా కనీసం ఒక్కహాస్టలు వీరు ఆదర్శప్రాయంగా నడిపి అట్లా వుండాలంటే అంతా ఒప్పుకుంటామని అటువంటి నిర్మాణాత్మకమైన పనిచేసి యితరులను విమర్శించితే బాగా వుంటుందన్నారు. తర్వాత ప్రగడ కోటయ్య (యం. యల్.ఏ.) గారు కుల వ్యవస్థల వుచితానుచితములను గురించి మాట్లాడారు.

మరుసటి రోజు రహదారి బంగళాలో స్థానిక రైస్ మర్చంట్సు అసోసియేషన్‌వారు చేసిన అల్పాహార విందులో మంత్రి పాల్గొని వర్తకుల విజ్ఞప్తిని, అమ్మకపు పన్నుపై వారు వెలిబుచ్చిన అభిప్రాయములను సావధానంగా విని వారికి సంతృప్తిగా సమాధానం చెప్పారు.

తర్వాత స్థానిక కళాశాల పాలకవర్గంవారి అభ్యర్థనపై వెళ్ళి కళాశాల భవనాలను సందర్శించారు. కళాశాలాధికారులు తమ భవనాలకు అతి సమీపంలోగల శ్మశాన స్థలాన్ని ఇంకొకచోటికి మార్పించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

తర్వాత మంత్రి కారులో కర్నూలు వెళ్తుతూ వినుకొండలో జిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ కపిలవాయి కాశీ రామారావుగారి కోర్కెపై అచ్చట స్కూలు భవనాన్ని చూశారు.

1954-55 సంవత్సరంలో మద్రాసు నగరంలో 135 రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించినవి.

భారతీయ సంస్కృతికి ఆంధ్రుల సేవ

రాజమండ్రి సభలో ప్రశంస

రాజమండ్రి, అక్టోబర్ 26—భారత సంస్కృతి సభల తృతీయ వార్షికోత్సవం నిన్న సాయంకాలం శ్రీ విక్రమ హాలులో రాజమండ్రి రామకృష్ణ మఠాధిపతి స్వామి నిత్యబోధానందగారిచే ప్రారంభించబడింది. సభా ప్రారంభానికి పూర్వం శ్రీ శిష్టు సర్వయ్య శాస్త్రిగారు వయొలిన్ వాయించారు. సభకు ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారధ్యక్షత వహించారు. శ్రీ తల్లావఝుల శివశంకరస్వామి ఉపాధ్యక్షస్థానాన్ని అలంకరించారు. కార్యదర్శి శ్రీ రంపా శంకర శాస్త్రిగారు అధ్యక్షులకు, ప్రారంభకులకు, వక్తలకు, సభికులకు స్వాగతం చెప్పారు

శ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారు స్వామి నిత్యబోధానందగారిని సభను ప్రారంభించవలసిందిగా కోరుతూ, నిత్యబోధానందగారు రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి మొదలగు గొప్ప ఆధ్యాత్మిక పరంపరకు చెందినవారనీ, శ్రీనార్ల వెంకటేశ్వర రావుగారు 'ఆంధ్రప్రభ' ద్వారా నాలుగులక్షల రూపాయలు సేకరించి వీరిద్వారానే వరదబాధితులకు పంచిపెట్టించారనీ, వీరు ఎంతో ఆధ్యాత్మికోన్నతి నందివుండడమే కాక విద్యావిషయంలో కూడ అనేక మంది బీద విద్యార్థులకు ఉపకారం వీరూ, వీరి మఠంవారు కూడా చేస్తున్నారనీ అన్నారు.

స్వామి నిత్యబోధానందగారు తమ ప్రారంభోపన్యాసంలో ఇలా చెప్పారు: "భారతీయ ప్రాచీన సంస్కృతికి ఆంధ్ర సంస్కృతి అంతర్భాగమే, వివిధ భారతీయ సాంస్కృతిక సంప్రదాయాల ప్రభావం ఆంధ్ర సంస్కృతిపై ప్రసరించినవి ఆంధ్రజాతి తన కళాపోషణను, పాత్రపోషణను సుష్ఠుగా పోషించుకొనడం ద్వారా తన వంతు కర్తవ్యాన్ని తాను నెరవేర్చింది. తద్వారా భారతీయ సంస్కృతికి ఆంధ్ర సంస్కృతి మెరుగు పెట్టింది. భారత దేశంలోని వివిధ ప్రాంతీయ సంస్కృతులకు తల్లివంటిది; గొప్పది. భారతీయ సంస్కృతి, ఇందులో అనేక రాష్ట్రీయ సంస్కృతులు కలిసిపోయాయి.

"ఆంధ్రులు తమ దైనందిన జీవితంలో మాట్లాడుకునే ప్రతివాక్యంలోనూ సంస్కృత శబ్దాలందంగా ఇమిడివుంటాయి. అందుచేత ఆంధ్రుల నిత్యజీవితమే సాంస్కృతిక భూయిష్ఠమైందంటాను.

"చిత్రకళ, సంగీతం, కవిత్వరంగాలలో బ్రహ్మాండమైన కృషి చెయ్యడం ద్వారా ఆంధ్రులు భారతీయ వైభవాన్నే మహోత్కృష్టమైన దానిగా చేశారు. ఇది ఆంధ్ర సంస్కృతికి మనవిజయం."

స్వామి నిత్యబోధానందగారు తమ ప్రారంభోపన్యాసాన్ని ముగించిన తరువాత సభాధ్యక్షులు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు నన్నయ భట్టారకుని నాటి నుంచి రాజమండ్రి ఆయా పరిస్థితులకు అనుగుణంగా భాషా విషయంలో ప్రముఖంగానే వుంటోందనీ పూర్వపు తెలుగు భాషా వ్యాకరణం ఎప్పటికైనా సంస్కరింప బడవలసి ఉన్నదనీ చెప్పారు.

ఉపాధ్యక్షులు శ్రీ శివశంకర స్వామిగారు "గీర్వాణ వాణి"ని గురించి ఉపన్యసిస్తూ, మనమే మనోహరభావాన్ని వ్యక్తం చెయ్యాలన్నా సంస్కృతభాష అవసరం చాలావున్నదనీ, ఈ భాష ఈ దేశంలోని ఏ ఒక్క ప్రాంతం వారిదీ ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతం వారిదీ కాదనీ భారతీయ స్త్రీ పురుషులందరూ దీనిని తమ ఆస్తిగా భావించి సంపాదించుకోవాలనీ, భారతీయసంస్కృతి శాశ్వతంగా నిలవడానికి అదొక్కటే రాజమార్గమనీ చెప్పారు.

శ్రీ కవికొండల వెంకటరావుగారు "కళాపోషణ"అనే విషయంపై మాట్లాడుతూ కళను సృజించేవారు "భుజించే" వారూ కూడా దానివల్ల ఆనందం పొందుతా రన్నారు.

కవిరాజ శ్రీ పెన్మెత్స సత్యనారాయణ రాజుగారు కూడా కళా పోషణను గురించే మాట్లాడుతూ చతుష్షష్టి కళలలోను కవులను పోషించడం కూడా ఒకటనీ, కవులు, చిత్రకారులు ఇతరులపై ఆధారపడి జీవించకూడదనీ, ప్రజలే తండోపతండాలుగా వచ్చి మాకీ పుస్తకం కావాలి అనికోరి కొనుక్కునే గ్రంథాలనే రచయితలు వ్రాయాలనీ "నా పుస్తకం కొనుక్కొండి", "నా బొమ్మ కొనుక్కోండి"అని, కళాకారులు ఇంటింటికీ తిరగడం కళకే గౌరవం చేటని అన్నారు.

శ్రీ బోడా వెంకటస్వామి గుప్తగారు తెలుగుమీద సంస్కృత భాషాప్రభావం గురించి మాట్లాడారు.

శ్రీ తాపీ ధర్మారావు నాయుడుగారు మాట్లాడుతూ, "అందరమూ భారతీయ సంస్కృతి అనేదేదో ఒక ప్రత్యేక సంస్కృతి కాదని వివిధ దేశాల సంస్కృతులకు సంబంధించినదే నని సంస్కృతి అనే దానిలో శిల్పం, అక్షరాలు, భాష, దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి కదా! గట్టిగా శోధించి చూస్తే వీటన్నింటిమీద వివిధ దేశాల ఆయా కాలాల ప్రభావం ముద్ర మనకు కనబడి తీరుతుందన్నారు. అనేక పరస్పర విరుద్ధమైన సంస్కృతుల కలయికే నేటికీ భారతీయ సంస్కృతిగా నిలచిన మన సంస్కృతి" అని చెప్పారు.

డాక్టర్ శంకరగామాదాపుగారు తాము రచించిన "గీత హృదయం" అనే గ్రంథంనుంచి కొన్ని పద్యాలను చాలా చక్కగా చదువుతూ మనది ఎంతగా మతంతో సంబంధం లేని రాజ్యాంగమైనా భగవద్గీత వంటి దివ్యగ్రంథానికి నేటి విద్యావిధానంలో స్థానం లేనందుకు మనం విచారించక తప్పదన్నారు,

శ్రీ ధవళ సుందరనారాయణ కవి "ఈ భారత సంస్కృతి" సభలను ప్రశంసిస్తూ పద్యరత్నాలను చదివారు.

శ్రీ జాస్తి వెంకటనరసయ్యగారు సమాజములో కవి స్థానాన్ని గురించి ఉపన్యసిస్తూ [illegible] నెహ్రూ [illegible] మాటలను ఉద్ఘాటించారు.

శ్రీ నేదునూరి సూర్య సత్యనారాయణ శాస్త్రిగారు భారత సంస్కృతి నేడు ఎలా వుండాలి? అనే విషయాన్ని గురించి, శ్రీమతి ఆచంట [illegible]గారు [illegible] గురించి మాట్లాడారు.

శ్రీ యాకుందాల నరసింహమూర్తి [illegible] రాజమహేంద్రి [illegible] సంస్కార వ్యాసం చదివారు.

సభా కార్యక్రమం అంతటితో ముగిసింది.



మిత్రరాజ్యసమితి దశమ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు విద్యార్థుల విచిత్ర వేషధారణ

మిత్రరాజ్యసమితి విశిష్టత

కర్నూలుసభలో గవర్నర్ వివరణ

కర్నూలు, అక్టోబర్ 24—ప్రపంచంలోని వివిధ జాతుల మధ్య శాంతి, భద్రతల పరిరక్షణకు మిత్రరాజ్యసమితిని అత్యుత్తమ సంస్థగా భావించవలసిన అగత్యాన్ని గురించి గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేది నేడిక్కడ వివరించారు.

మిత్రరాజ్యసమితి వార్షికోత్సవం సందర్భములో కోల్సు మెమోరియల్ హైస్కూలులో జరిగిన సభకు గవర్నర్ అధ్యక్షత వహించారు. దీనికి డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి, మంత్రులు శ్రీ కళా వెంకటరావు, డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావు, ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెయిర్మన్ శ్రీ సి. వివేకానంద మూర్తి, కమిషన్ సభ్యులు శ్రీ ఎం. ఏ. వెంకటరమణ నాయుడు శ్రీ బి. రామిరెడ్డి, చీఫ్ సెక్రటరీ శ్రీ ఓ. పుల్లారెడ్డిగార్లు హాజరైనారు.

భావి తరాలవారికి యుద్ధభయం లేకుండా చెయ్యడం, మానవ స్వత్వాలను పరిరక్షించడం, సర్వజాతుల అభివృద్ధికి అవకాశాలను కల్పించడం-ఇవే మిత్రరాజ్యసమితి లక్ష్యాలలో ముఖ్యమైనవని, మిత్రరాజ్యసమితి లోపాలు అందరికీ తెలిసినవేనని, అయితే, ఆ సంస్థలో ప్రాతినిధ్యంగల జాతుల లోపాలే దానిద్వారా వ్యక్తమైనవికాని, ప్రత్యేకమైన లోపాలు దానిలో ఏమీలేవని, కార్యసాధనలో మిత్రరాజ్య సమితి పెక్కుసార్లు అపజయాలను పొందినదని, అయితే, విశాల దృష్టితో చూస్తే గత పదేళ్ళ ప్రపంచంలో శాంతి సాధనకు ఆ సంస్థ సగర్వంగా నిర్వహించిన కార్యక్రమం మెంతో కలదని గవర్నర్ శ్రీ త్రివేది పేర్కొన్నారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు మాట్లాడుతూ, ప్రపంచ పరిస్థితులు మారిపోయినవని, నవచైనా ఇప్పుడు పాశ్చాత్య రాజ్యాలచే గౌరవించబడుతున్నదని, ప్రధాని నెహ్రూ కృషే దీనికి కారణమని, ప్రపంచంలోని వివిధ జాతుల మధ్య శాంతి, సౌహార్దృతలను పెంపొందించడంలో ప్రధాని నెహ్రూ నాయకత్వం కింద ఇండియా ప్రధాన పాత్ర వహిస్తుండడం మనకు గర్వకారణమని తెలిపారు.

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకట రావుగారు మాట్లాడుతూ, మిత్రరాజ్యసమితి పుట్టు పూర్వోత్తరాలను వివరించారు. ప్రపంచంలో శాంతి సాధనకు కృషి చేస్తున్న ప్రధాని నెహ్రూను బలపరచడమంటే మిత్రరాజ్యసమితిని బలపరచడమేనని ఆయన అన్నారు.

గవర్నమెంట్ ట్రెయినింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ టి. ఆర్. దీనదయాళ్‌గారు మాట్లాడుతూ ప్రపంచ సమస్యల పరిష్కారానికి మిత్రరాజ్యసమితి చేసిన కృషిని ప్రశంసించారు. తర్వాత మిత్రరాజ్యసమితి విజయాలపై విద్యార్థులు బుర్రకథ చెప్పారు. ఇంగ్లీషు, తెలుగు భాషలలో నిర్వహించబడిన వ్యాసరచన పోటీలలో గెలుపొందినవారికి గవర్నర్ బహుమతులను పంచిపెట్టారు.

తూర్పు గోదావరి హోమియోపతి వైద్యుల సంఘం

రాజమండ్రి, అక్టోబర్ 22—తూర్పు గోదావరి జిల్లా హోమియోపతి వైద్యుల సంఘ సర్వసభ్య సమావేశం గత 20 వ తేదీన డాక్టర్ పిలకా దీక్షితులుగారి అధ్యక్షతను జరిగింది.

ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. రామకృష్ణారావుగారు ఈ సంఘం తరపున జరిగిన కార్యక్రమాన్ని గురించి తమ నివేదికను చదివారు.

రాబోయే నవంబర్ నెలలో ఈ పట్టణంలో జరుగనున్న అఖిల భారత హోమియోపతి వైద్యుల మహాసభ జయప్రదంగా జరుగుటకు కావలసిన ఏర్పాట్లు చేయుటకై శ్రీ పిలకా దీక్షితులుగారు అధ్యక్షులుగాను; శ్రీయుతులు ఎం. రామకృష్ణారావు, పి. కృష్ణమూర్తిగార్లు కార్యదర్శులుగాను డాక్టర్; ఎం. ఎస్. మాధవరావుగారు వైస్ ప్రెసిడెంటుగా ఒక ఆహ్వానసంఘం ఏర్పాటయింది.

క్షయవ్యాధిని గురించి జరిగిన ప్రసంగాల్లో డాక్టర్ ఎం. ఎస్. మాధవరావు, డాక్టర్ వి. ని. ఆర్. శర్మ, శ్రీ ఎన్. బంగారయ్యగార్లు పాల్గొన్నారు.

సహకారోద్యమానికి ప్రజల చేయూత

గిద్దలూరులో పాలసరఫరా సంఘ ప్రారంభోత్సవ సందర్భంలో విజ్ఞప్తి

గిద్దలూరు, అక్టోబర్ 23—గిద్దలూరు సహకార పాల సరఫరా సంఘానికి స్థానిక ప్రముఖ డాక్టర్ యల్. బి. రాబర్ట్సు, యస్. ఆర్. సి. యస్. గారు ప్రారంభోత్సవం చేశారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ పిడతల రంగారెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు,

సంఘం అధ్యక్షులు శ్రీ దప్పిలి పాండురంగారెడ్డిగారు తొలుత స్వాగతం చెబుతూ, నూరు మంది సభ్యులతో ఈ సంఘం స్థాపించబడినదని, ప్రజల సహకారముతో, అభిమానముతో ఈ సంఘం అభివృద్ధి కాగలదని అన్నారు.

అనంతరం అధ్యక్షులు శ్రీ పి. రంగారెడ్డిగారు మాట్లాడుచూ, సహకారోద్యమ ప్రాముఖ్యతను తెలిపి, భవిష్యత్తులో యావత్తు రంగములందు సహకారపద్ధతి వ్యాప్తిగావించి ప్రజలకు సౌకర్యము లభింపజేయుట సహకార ఉద్యమ సంకల్పమని, ఈ పట్టణమందు త్వరలో ప్రారంభము కానున్న, గృహనిర్మాణ సంఘానికి చెక్కసామానుల తయారీ సంఘమునకు కూడా పౌరులు తోడ్పడాలని నుడివారు.

డాక్టర్ ఎల్. బి. రాబర్ట్సుగారు, ప్రజారోగ్యము పెంపొందుటకు పాలు చాలా అవసరమని, మన దేశమందు పాలు సమృద్ధిగా లభింపనందున పాల వినియోగము చాలా తక్కువగావున్నదని, ప్రతికుటుంబంలో కనీసం ప్రతి మనిషి పావుశేరు పాలైనా సేవించగల స్థితి రావాలని, అందులకు సహకారపాల సరఫరా సంఘములు నెలకొని కృషి గావించాలని నుడివారు. ఈ పట్టణమందు జాతీయ విస్తరణ ప్రణాళిక ఆధ్వర్యమున ఈ పాల సరఫరా సంఘం అభివృద్ధి గాంచగలదని ఆశించుచున్నామన్నారు.

సహకార ఉద్యమ అధికారి శ్రీ జి. ఏ. గఫూర్‌గారు సహకార సంఘం పనిజేయు విధానం, సంఘ ఉపకారములు విపులముగ తెలియజేశారు.

జాతీయ విస్తరణ కేంద్ర అధికారి శ్రీ బి. ఆదినారాయణ రెడ్డిగారు పాల సరఫరా సహకార సంఘాల నిర్వహణ కష్టములతో కూడినదన్నారు. అత్యంత జాగ్రత్తతో నిర్వహించినగాని, ప్రజాభిమతము బడసి పెంపొందజాలదని, పాలవినియోగ దారులుకూడా ఓపికతో ప్రోత్సాహించాలని విజ్ఞప్తి గావించారు. డాక్టర్ యస్. జి. శర్మగారు పాలను పరిశుభ్రముగా వుంచవలసిన అగత్యాన్ని గురించి చెప్పారు.

ఈ సంఘమునకు శ్రీ డి. పాండురంగారెడ్డిగారిని అధ్యక్షులుగ, శ్రీ యం. నరసింహులుగారిని కార్యదర్శిగా, మరి ఏడుగురను డైరెక్టర్లుగా, డిప్యూటీ రిజిస్ట్రారు నియమించారు. నూరు మంది వాటాదారులున్నారు. అనుదినం నూరువళ్ళపాల విక్రయముతో ప్రారంభించబడినవి.

ఆహూతులకు పాలు, ఫలములు పంచి పెట్టబడినవి. శ్రీ డి పాండురంగారెడ్డి వందన సమర్పణ గావించారు.

కోడలుకు విషమిచ్చిన అత్త

వెంటనే భయపడి తానుకూడా విషపానం చేసిందట

తిరుపతి, అక్టోబర్ 27—విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మ అనే ఆమె విష ప్రయోగం వల్ల మరణించిందని వార్త. వచ్చినది ఆమె అత్త విషమిచ్చినట్టు చెప్పబడుతున్నది.

కోడలుకు విషమిచ్చిన తరువాత తన్ను ఏమరేమి చేస్తారోనని భయపడి అత్తకూడా విషం పుచ్చుకున్నదట. కోడలికంటె ముందుగానే అత్త మరణించినదట.

ఈ సంఘటన నిన్న తిరుమలలో జరిగింది. కోడలును చంపి, ఆమె ఆస్తిని తన కుమార్తెకు యివ్వాలన్న కోర్కెతో ఈపని చేసినట్లు చెప్పబడు తున్నది.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హాంగ్‌కాంగ్, అక్టోబర్ 28—గతరాత్రి కాంటన్‌లో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో పోర్చుగీసువారు మకోవాను చైనాకు తిరిగి ఇచ్చివేయవలెనని గట్టిగా కోరుతూ ఒక తీర్మానం చేశారు.

ప్రొద్దుటూరులో లలిత కళా ప్రదర్శనం

పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 24:— స్థానిక పురపాలకోన్నత పాఠశాల సారస్వత సంఘం యాజమాన్యాన 19 వ తేదీ నుంచి జరుపబడిన లలిత కళా ప్రదర్శనోత్సవాలు నిన్నటితో సమాప్తమైనవి.

చెయిర్మన్ శ్రీ జాటూరు వెంకటసుబ్బయ్య శ్రేష్ఠిగారు ప్రారంభిస్తూ యిటువంటి లలిత కళా ప్రదర్శనాలు విజ్ఞాన వికాసానికి ఎంతో తోడ్పడగలవని అన్నారు.

పలువురు కవులు, గాయకులు, కళాభిమానులు, కళారాధకులు, కళాపోషకులు ఉత్సవాలలో పాల్గొన్నారు. వారిలో శ్రీయుతులు కాండూరి నరసింహాచార్యులు, కల్లూరు సంజీవి రాయుడు, సి.వి. సుబ్బన్న, డాక్టర్ ఎ. లక్ష్మీనరసయ్య, కడిపేటి నరసారెడ్డి, శ్రీమతి గంటి కృష్ణవేణమ్మ, గడియారం వేంకట శేషశాస్త్రి, డి. రాజశేఖరం శతావధాని, వి. శంకరరావు, వి. కొండారెడ్డి, పుల్లన్న సోమసుందర శర్మ, బడబాగ్ని నారాయణరాజు, జి. చెన్నయ్య గార్లు కలరు.

పోటీ పందెములు, యోగాసన ప్రదర్శనాలు, నాట్యములు, నాటకాలు, వ్యాయామ ప్రదర్శనాలు, వక్తృత్వ పోటీలు, సంగీత కచ్చేరీలు జరుపబడినవి.

నిన్న సాయంకాలం శ్రీ కె. బాలనారాయణరెడ్డిగారు (యం.యల్.ఎ.), వివిధ పోటీ పందెములలో గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టారు.

శ్రీ యస్. వంపాపతి శాస్త్రిగారు వివిధ అభిరుచుల కనుగుణంగా వుత్సవాలను ఏర్పాటుగావించుటే గాక, ప్రజలకు నయితం వీటియందు పాల్గొనుటకు అవకాశం కల్పించి నందులకు వారి సంతోషమును ప్రకటించారు.

శ్రీ యస్. జగన్నాథరావుగారు ఈ ప్రదర్శనాలను జయప్రదంగా నిర్వహించడానికి ముఖ్యంగా విద్యుచ్ఛక్తిని సరఫరా చేసిన ఎలెక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్‌ను అభినందించారు.

శ్రీ వి. శేషాచార్యులు, ప్రధానోపాధ్యాయులు, అభినందనములతో కార్యక్రమం ముగిసింది.

కుమారి లలిత, రామలక్ష్మమ్మ, లక్ష్మిగార్లకు వారి నాట్య సంగీతములకు ప్రజలు బహుమతులిచ్చారు.

500 తులాల గంజా స్వాధీనం

ఒకని అరెస్టు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 24— నేడు పొన్నతోట కొట్టాల గ్రామస్థుడు ఒకడు 500 తులాల గంజా తీసుకొని వస్తుండగా జమ్మలమడుగు ప్రొహిబిషన్ సబిన్‌స్పెక్టర్ శ్రీ యస్. సుబ్బరామ రెడ్డిగారు, శ్రీ డి.నరసింహామూర్తిగారు అతనిని వెంటనే అరెస్టు చేశారు. దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

సదరు గంజా మైసూరు స్టేట్ నుంచి తేబడినట్లు తెలుస్తూన్నది.

మద్యనిషేధ చట్టం కింద ఆరుగురి అరెస్టు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 24:— నేటి మధ్యాహ్నం పేరుపొందిన సారా వ్యాపారస్థులు వంట సారాను పట్టణంలో రవాణా చేస్తుండగా స్థానిక ప్రొహిబిషన్ సబిన్‌స్పెక్టర్ శ్రీ యస్. జానకీపతి గారు సిబ్బందితో వారిని చుట్టుముట్టి పది గ్యాలన్‌ల సారా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంలో ఆరుగురు అరెస్టు చెయ్యబడ్డారు. దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

డాక్టర్ మోడి

రాజమండ్రిలో ఉచితంగా నేత్ర వ్యాధి చికిత్సకు ఏర్పాట్లు

రాజమండ్రి, అక్టోబర్ 24—సుప్రసిద్ధ నేత్ర చికిత్సకులు శ్రీ మోడీగారు రాజమండ్రి వచ్చే సందర్భంలో చేయవలసిన ఏర్పాట్లను గురించి చర్చించుటకై ఈ నెల 22 వ తేదీ సాయంకాలం విక్రమహాలులో జరిగిన పౌర సమావేశంలో శ్రీ మంగూలాల్ దుప్పేలాల్ గారిని ఈ సందర్భంలో అవసరమైన ఉత్తర ప్రత్యుత్తరాలను శ్రీ మోడీగారితోనూ ఆంధ్ర ప్రభుత్వంతోనూ జరపవలసినదిగా కోరారు. డాక్టర్ మోడీ రాజమండ్రి [illegible] కార్యక్రమం కొనసాగించడానికి శ్రీయుతులు వి. వి. [illegible] రావుగార్లను కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

రాజమండ్రి తాలూకా పంచాయతీల యూనియన్

కొత్త కార్యవర్గం ఎన్నిక

రాజమండ్రి, అక్టోబర్ 23—రాజమండ్రి తాలూకా పంచాయతీల అధ్యక్షుల యూనియన్ మహాసభ మొన్న మధ్యాహ్నం ఆంధ్రరాష్ట్ర పంచాయతీ యూనియన్ ఆఫీసులో జరిగింది దానికి బూరుగుపూడి పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ ఎం. ఎల్. నరసింహంగారు అధ్యక్షత వహించారు. ఆంధ్రరాష్ట్ర పంచాయతీల యూనియన్ కార్యదర్శి శ్రీ పద్ది ముత్యాలరావుగారు కూడా ఈ సభకు హాజరయ్యారు సభా ప్రారంభంలో ఆంధ్రరాష్ట్ర పంచాయతీల యూనియన్ అధ్యక్షులు శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి మరణానికి సంతాపం ప్రకటించబడింది.

తర్వాత తాలూకా పంచాయతీ అధ్యక్షుల యూనియన్‌కు జరిగిన ఎన్నికలో శ్రీ దంగేటి వెంకటరత్నంగారిని అధ్యక్షులుగాను, శ్రీ గంగిన రామారావుగారిని ఉపాధ్యక్షులుగాను; శ్రీ కాకరపర్తి భాస్కరరావుగారిని ప్రధాన కార్యదర్శిగాను; శ్రీసానా వెంకట్రాజుగారిని కోశాధికారిగను శ్రీ రెడ్డి ప్రగడ రామబ్రహ్మంగారిని సహాయ కార్యదర్శిగాను ఎన్నుకొన్నారు.

"ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచరు పార్టీ వారు జిల్లాబోర్డులను ఆయా జిల్లాలలోని శాసనసభా సభ్యులతో పునర్నిర్మించబడాలని చేసిన తీర్మానానికి అసమ్మతి సూచిస్తూ, మంత్రివర్గం నిర్ణయించినట్లు పంచాయతీ బోర్డు అధ్యక్షుల ద్వారానే జిల్లాబోర్డుకు ఎన్నికలు జరగాలని కోరుతూ తీర్మానించబడింది.

రాజమండ్రిలో ఉచితంగా హిందీ బోధన

రాజమండ్రి, అక్టోబర్ 23—రాజమండ్రి పట్టణ హిందీ ప్రేమీమండలి కార్యనిర్వాహక వర్గం శ్రీ డి. రామమోహనరావుగారి అధ్యక్షతన మొన్న సాయంకాలం శ్రీ గౌతమీ గ్రంథాలయంలో జరిగింది.

ప్రేమీమండలి కార్యదర్శి శ్రీ తెన్నేటి రామశంకరం ప్రేమీమండలి తరపున గతంలో జరిగిన కార్యక్రమాన్ని కమిటీకి నివేదించారు.

ఆంధ్రరాష్ట్ర హిందీప్రచారసంఘ కార్యదర్శి శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య, మేనేజర్ శ్రీ దశిక సూర్యప్రకాశరావు, పూర్వాంధ్ర మండలి ఆర్గనైజరు చిట్టూరి లక్ష్మీనారాయణ శర్మగార్లు తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన 63 వేల రూపాయల హిందీప్రచార ప్రణాళిక ఆంధ్రలోని వివిధ కేంద్రాలలో ఏ విధంగా అమలు జరిపేదీ చెప్పారు.

స్థానిక హిందీ ప్రేమికులు, ప్రచారకులు శ్రీయుతులు పన్నాల వెంకట్రామయ్య, విశ్వనాథరాజు, ముదుకుట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆట్లూరి రామారావు, శ్రీమతి తోలేటి శేషమ్మగార్లు స్థానికంగా హిందీప్రచారం జలోధికంగా జరగడానికి సూచనలను చేసి తమ సంపూర్ణ సహకారాన్ని వాగ్దానం చేశారు.

రాజమండ్రిలో ప్రాథమిక నుంచి విశారద వరకు గౌతమీ గ్రంథాలయంలో ఉచితంగా నేర్పటానికి నిర్ణయం జరిగింది. విశారద తరగతి ఈ నెల 1 వ తేదీ నుంచి నడుస్తున్నది. తక్కిన తరగతులు వెంటనే ఆరంభించబడగలవు.

బాపూజీ నగర్ స్కూల్ భవనానికి శంకుస్థాపన

శ్రీ కళా వెంకటరావుగారిచే

మంగళగిరి, అక్టోబర్ 24—ప్లానింగ్‌శాఖ మాత్యులు శ్రీ కళా వెంకటరావుగారు నిన్న యిక్కడికి వచ్చారు.

ప్రజారోగ్యశాఖ కార్యదర్శి శ్రీ కె. ఎన్. అనంతరామన్, ప్రజారోగ్యశాఖా డైరెక్టర్, జిల్లా కలెక్టర్ శ్రీ ఎన్. భగవాన్‌దాస్, ఆయన సతీమణి ప్రమీలా భగవాన్‌దాస్, గుంటూరు గవర్నమెంటు హాస్పిటలు సూపరింటెండెంటు, శ్రీ మేడూరు నాగేశ్వరావు, శ్రీ మండవ బాపయ్య, శ్రీ ఎల్. మాలకొండయ్య గార్లు రెవిన్యూ, పోలీసు ఆఫీసర్లు మంత్రివెంట వున్నారు. వారు బాపూజీనగర్ చూశారు.

మంత్రికి రాష్ట్రహరిజన సేవాసంఘ కార్యదర్శి శ్రీనేతి వెంకటచలపతి రావు గారు పూలమాలలు వేసి స్వాగతమిచ్చారు.

బాపూజీనగర్‌లో మోడల్ స్కూలు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి కాలనీ చూచి ఇట్టి కాలనీ ఎచ్చట లేదన్నారు. మహాత్ముని ఆశయమైన హరిజన సేవ చేస్తున్న వరద బాధితుల సంఘం వారికి, జిల్లా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.

అల్పాహార విందు అనంతరం మంత్రి, పరివారంతో గుంటూరు వెళ్లారు,

ఈ కాలనీలో 100 గృహాలు అన్ని సౌకర్యాలతోజిల్లాకలెక్టరుయాజమాన్యాన నిర్మించబడుతున్నవి.

విషూచివల్ల 15 మంది మరణం

పత్తికొండ తాలూకాలో

పత్తికొండ, అక్టోబర్ 28—పత్తికొండ తాలూకాలోని గ్రామాలలో 15 రోజులుగా కలరా తాండవం వ్యాపిస్తున్నట్టు వార్తలు వస్తున్నవి.

గానెగండ్ల గ్రామంలో ఇంతవరకు ఆరుగురికి వ్యాధి సోకినట్లు, ఇద్దరు చనిపోయినట్టు, మరొక గ్రామంలో ఇద్దరికి సోకగా ఇద్దరు చనిపోయినట్టు, యింకొక గ్రామంలో అయిదుగురు వ్యాధికి గురిఅయినట్టు, కొత్తపేటలో 18 మందికి వ్యాధి తగులగా ఎనిమిది మంది మరణించినట్టు, ఒక గ్రామంలో ఇద్దరికి వ్యాధి సోకినట్టు, వేరొక గ్రామంలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తున్నది.

కొత్తపేట గ్రామంలో తప్ప తదితర గ్రామాలలో కొంతఅదుపుటికివచ్చిందని యిప్పటికి చేరిన వార్తలను బట్టి తెలుస్తున్నది.

నాణ్యతకు నమ్మకమైన స్థలము
వజ్రములు, వెండి, బంగారు నాజూకు వస్తువులు
[illegible] & కో
ఫోన్ 2696 స్థాపితము 1910 మద్రాసు-1. GRAM: NECKLACE

గర్భమిత్ర — స్త్రీల బుతు శూలలకు 32 బిళ్లలు రు. 4-0-0.
బాలామృత(?) — పిల్లల బల్ల వ్యాధులకు 64 బిళ్లలు రు. 4-0-0
సుప్రసిద్ధ ఆయుర్వేదౌషధములు
త్వరితముగ పనిచేయు పేటెంటు మందులకు!
శ్రీ సూర్య ఆయుర్వేద [illegible] ఆంధ్ర

[illegible] సెల్ఫ్ ఫిల్లింగ్ [illegible] అందరికీ అందుబాటులో వున్న ధరలకు దొరుకును. అన్నివిధ పైలట్ కలాలు, సిరా, ఇంకీ [illegible] ప్రజల ఆదరణకు పాత్రమైనవి.
THE PILOT PEN CO. (INDIA) LIMITED
Office: "Catholic Centre", Armenian Street, Madras-1 Phone: 2328
విక్రేతలు, సర్వీసు చేయువారు:
జెమ్ అండ్ కంపెనీ
[illegible], మద్రాసు - 1.



నంద్యాల బేసిక్ అగ్రికల్చరల్ స్కూలును గత 21 వ తేదీన గవర్నర్ శ్రీ త్రివేది సందర్శించినపుడు అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు

గవర్నర్ శ్రీ త్రివేదికి నంద్యాల-మునిసిపల్ కౌన్సిల్ గత 21 వ తేదీన పౌరసమ్మానం చేసింది



కర్నూలుకు మూడుమైళ్ళ దూరంలో వున్న జోహ్రాపురం గ్రామస్థులు వరద బాధితుల నిధికి పంపవలసిందిగా గత ఆదివారంనాడు గవర్నర్ శ్రీ త్రివేదికి 116 రూపాయలు సమర్పించారు



ఆళ్ళగడ్డలో గత 21 వ తేదీన "మల్లారెడ్డి వేదనగర్"కు గవర్నర్ శ్రీ త్రివేది శంకుస్థాపనోత్సవం జరిపారు



శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి షష్టిపూర్తి సందర్భంలో విశాఖపట్నం మునిసిపల్ కౌన్సిల్ పౌర సమ్మానం చేసింది; కవిసార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు ఉపన్యసించారు

షష్టిపూర్తి ఉత్సవ సందర్భంలో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారికి శ్రీ బొజ్జా అప్పలస్వామిగారు (యం. యల్. ఏ.) స్వాగతపత్రం సమర్పించారు



భారత సంస్కృతీ సభల తృతీయ వార్షికోత్సవం రాజమండ్రిలో 25 వ తేదీన జరిగినప్పటి ఫొటో



శ్రీ వేదాంతం జగన్నాథాచార్యులుగారు తిరుమల - తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్‌గా ఇటీవల పదవిని స్వీకరించారు



శ్రీ జె. వి. సోమయాజులుగారు తిరిగి ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఎన్నిక అయినారు



రాజమండ్రిలో భారత సాంస్కృతి సభల తృతీయ వార్షికోత్సవం రెండవరోజు ఫొటో

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, Club House, Mount R., Madras

ఇదివరకు నేను పీల్చిన వాటిలో శ్రేష్ఠమైనది
శ్రీ అంబాళ్ వారి ఆఫీసర్ల నస్యము

శుద్ధమైన వస్తువులచే శాస్త్రీయంగా తయారు చేయబడింది.
శ్రీ అంబాళ్ అండ్ కో., 201, మింట్ వీధి, మద్రాసు-1

మీ ఆరోగ్యం కోసం
కాడ్ లివర్ ఆయిలుతో కూడిన మాల్టు
డి. సి. ఎల్.
ఎక్‌స్ట్రాక్టు మొదలు పెట్టండి

కాడ్ లివర్ ఆయిలుతో తయారు చేయబడిన మాల్టు డి. సి. ఎల్. ఎక్‌స్ట్రాక్టు, ఔషధ గుణములు కలిగి, త్వరగా జీర్ణమై పుష్టిని చేకూర్చు ఆహారము, ఇందులో చక్కెర, గ్లూకోజు విశేషంగా చేర్చబడడంచేత గొప్ప కెలోరిఫిక్ విలువ పొందవచ్చును. శుద్ధిచేసిన కాడ్ లివరు ఆయిలులో ఏ. డి. విటమినులు వుండడంచేత ఇది అంటు వ్యాధులను నివారించి, బలిష్ఠమైన ఎముకలను, దంతములను పెంచును. మాల్టు డి. సి. ఎల్. ఎక్‌స్ట్రాక్టులోని బట్టర్ స్కాచ్ వాసనవల్ల, అది రుచిగావుండి ఆహారంలోని లోపమును పూర్తిచేయును. స్కాట్‌లండ్‌లో తయారై సీసాలలో నింపబడును.
డిస్ట్రిబ్యూటర్లు:
మెసర్సు ఓరియంటల్ మర్కంటైల్ ఏజన్సీ,
1 99-ఏ, ఆర్మీనియన్ వీధి, మద్రాసు-1

మీరు ఈ మందుతో దగ్గును నిలపగలరు
కక్కువాయి దగ్గును వెంటనే పోగొట్టును.
సిరప్ పెర్టుసాల్
ఒక సీసా ఇంటిలో వుంచుకొండి.
నవరత్న ఫార్మస్యూటికల్ లేబరేటరీస్
పోస్టుబాక్సు: నెం. 15, కొచ్చిన్-షి.

పాత్రుడుగారి
బాల సంజీవిని (Regd)
పిల్లల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులను నివారించును
డాక్టరు పిల్లా పాపయ్య పాత్రుడు & బ్రదర్సు
19, దక్షిణమాడ వీధి, మైలాపూరు, మదరాసు-4. ఫోన్ నెం: 71354
బ్రాంచి సారంగపాణి కోవిల, తూర్పు వీధి, కుంభకోణం.
అన్ని మందుల షాపులలోను దొరకును

డాల్మియా ఇన్సులేటర్లు
గొప్పరకం తయారు.
బాగా నుపయోగించును.
డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం (తిరుచిరాపల్లి)

కోతి మార్కు నల్ల పళ్ళపొడి
స్థాపితము 1911

కోతి మార్కు నల్లపొడి వాడిన యెడల పళ్ళు తెల్లగానుండును. ఇందు క్రిమినాశక పదార్థములు సరియైన పాళ్ళలో కలుపబడినవి. అందుచే పయోరియా మొదలగు క్రిములను పారదోలును. పళ్ళ నొప్పులను పోగొట్టును. ఎటువంటి పళ్ళ జబ్బులైనను దీనిని వాడిన యెడల వెంటనే నయమగును.
కోతి మార్కు నల్ల పళ్ళపొడి
నోగి కంపెనీ.
బొంబాయి-4.
హైదరాబాద్ (బ్రాంచి: సుల్తాన్ బజారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్, (దక్కన్).

నారసింహ లేహ్యము

బంగారుతో చేరినది. మేహము, నిశ్శక్తి, నిస్సత్తువ, మొ॥ వాటిని అతిమాత్రం హరించి బలమును రక్తవృద్ధిని కలిగించును. 20 రు॥ ధర్బు రు. 3-4-0 పోస్టేజి అ. 15.
పి. సి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదసదనం"
పెరిదేపి నెల్లూరు జిల్లా



స్థాపితము: 1920 సం॥ రం.
సమస్త చర్మవ్యాధులకు, తెలుపు మచ్చలు బొల్లి వగైరాలకు చికిత్సా విధులు. కేటలాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ. గో. జిల్లా, (వయా) రజులు.

ఆయుర్వేదాచార్య
శిష్ట్లా సుబ్రహ్మణ్యశాస్త్రి గారి
పంచబాణ రసాయనము
వరములు బలమునకు దివ్యమగు ఔషధము
20 రోజులకు 40 మాత్రలు రు. 10/-
సమస్త ఆయుర్వేద ఔషధములు కొరకును, క్యాటలాగు ఉచితము.
ఆంధ్రరత్న ఆయుర్వేద నిలయం,
బ్రాడీపేట, అరండల్ పేట పి. ఓ.
గుంటూరు.

31/10/55

THE LARGEST CIRCULATED TELUGU DAILY!

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.

సంపుటి: 18 సంచిక: 254
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
31-10-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800381

జపాన్ కొత్త జలాంతర్గామి

టోకియో, అక్టోబర్ 29—కొత్త ఆయుధాల ఉత్పత్తికై పరిశోధనలు జరపడానికిగాను సుమారు 20 లక్షల పౌనులను కేటాయించవలసిందిగా రక్షణ శాఖ కేంద్ర సంఘం జపాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మొత్తంలో నాలాభాగం కొత్తరకం జలాంతర్గామిని నిర్మించే నిమిత్తం ఖర్చు పెట్టబడగలదట.

విశాలాంధ్ర విషయమై రావుగారి ప్రకటనకు కర్నూలులో హర్షం

ఆంధ్రజాతి సమైక్యతకు అనుకూలంగా తెలంగాణా నిర్ణయానికి రావడానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి వైఖరి తోడ్పడగలదని రాజకీయపక్షాల ఆశాభావం

ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై చర్చకు హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, అక్టోబర్ 30—

సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు చేసిన ప్రకటనకు ఆంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు హర్షాన్ని ప్రకటిస్తున్నవి. శ్రీ రామకృష్ణరావుగారి ప్రకటన, తెలంగాణాలోని విశాలాంధ్ర వాదులకు ప్రోత్సాహాన్ని యివ్వగలదని, తద్వారా సత్వరమే విశాలాంధ్రావతరణకు కేంద్రం కూడా సమ్మతించడానికి అవకాశాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తున్నారు.

ఫజల్ ఆలీ కమిషన్‌వారు కూడా, విశాలాంధ్రకు అనువుగా తెలంగాణా ప్రజాభిప్రాయం రూపొందడానికి కొంత వ్యవధి అవసరమని భావించి వున్నప్పటికీ, విశాలాంధ్ర నిర్మాణానికి తమ సుముఖత్వాన్ని కూడా స్పష్టంగానే ప్రకటించి వున్నారని ఆంధ్ర ప్రజా నాయకులు ఈ సందర్భంలో ఉదాహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ రామకృష్ణరావుగారు, విశాలాంధ్రకు సుముఖత్వాన్ని స్పష్టంగా ప్రకటించివున్నారు. కనుక, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులలోను, హైదరాబాద్ అసెంబ్లీ సభ్యుల [illegible] హెచ్చుమంది విశాలాంధ్ర వాదనను బలపరచగలరని విశ్వసిస్తున్నారు.

ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణకు అవరోధం కలిగించేదేమీ చేయరాదని ఫజల్ ఆలీ కమిషన్ కూడా చెప్పి వున్నందున, కమిషన్ కోరిక కూడా అనుకున్నదానికంటె ముందుగానే సిద్ధించగలదని చెప్పబడుతున్నది.

మంత్రివర్గ ప్రతినిధి ఒకరు నేడిచ్చట ప్రసంగిస్తూ తెలంగాణాలో మద్యనిషేధం లేకపోవడం, ఆంధ్రలో మద్యనిషేధం వుండడం అనేది, ఆ రెండు ప్రాంతాల విలీనీకరణకు తీవ్రమైన ప్రతిబంధకం కాదని అన్నారు. మద్యనిషేధం అనేది కేవలం "పరిపాలనా సంబంధమైన వ్యవహారం" అనికూడా అన్నారు. ఆంధ్రతో సహా మొత్తం మూడు రాష్ట్రాలు మాత్రమే ఇండియా మొత్తంమీద పూర్తి మద్యనిషేధాన్ని అమలు జరుపుతున్నవని, దేశం మొత్తంమీద మద్యనిషేధం సాధ్యమగువరకు తెలంగాణాలోకూడా మద్యనిషేధం అమలు జరపకపోయినా పరవాలేదన్నట్టుకూడా ఆయన అన్నారు.

శ్రీ రామకృష్ణరావుగారు చెప్పినట్టు, విశాలాంధ్రలో తెలంగాణా అభ్యున్నతికి గ్యారెంటీలను యివ్వడంతో చాలవరకు విభిన్నాభిప్రాయాలు తగ్గిపోగలవని కూడా అంటున్నారు. గత వారంలో హైదరాబాదులో ఆంధ్ర తెలంగాణా నాయకుల మధ్య జరిగిన సమాలోచనలలో ఈ విషయమై పెద్దమనిషి ఒడంబడిక చేసుకొనడానికి తమ సంసిద్ధతను ఆంధ్ర నాయకులు సూచించారట కూడా.

విశాలాంధ్ర నిర్మాణంవల్ల హైదరాబాద్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఎలాంటి భంగం వాటిల్లదని ఆంధ్ర ముఖ్యమంత్రి హామీ నిచ్చినారని తెలుస్తున్నది.

ఇప్పుడు హైదరాబాద్ ఉద్యోగులలో విశాలాంధ్రకు సుముఖత్వం ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.

తెలంగాణా కాంగ్రెసు సభ్యుల సమావేశం

హైదరాబాదు, అక్టోబర్ 30—హైదరాబాదు రాష్ట్రాన్ని గురించి ఫజల్ ఆలీ కమిషన్ చేసిన సిఫారసులను చర్చించడానికిగాను హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు ప్రతినిధుల సమావేశం నేడిక్కడ జరుగుతున్నది.

హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు, మూడు భాగాలుగా తెలంగాణా, మరాట్వాడా, కర్నాటక ప్రాంతాలకు చెందినవారుగా విడివిడిగా సమావేశమై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

మహారాష్ట్ర ప్రతినిధులు తమ ప్రాంతాలను బొంబాయిలో విలీనం చేయాలని కర్నాటక ప్రతినిధులు తమ ప్రాంతాలను మైసూరులో విలీనం చేయాలని కోరుతూ తీర్మానించడం తథ్యమని సర్వత్రా విశ్వసించబడుతున్నది.

ఇక తెలంగాణా ప్రతినిధులు మాత్రం ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగారు కూడా కోరుతున్న విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానించగలరని అభిజ్ఞవర్గాలద్వారా తెలుస్తున్నది.

సూరత్‌కు నెహ్రూ రాక

గుజరాత్ సౌరాష్ట్రాలలో పర్యటనకై

సూరత్, అక్టోబర్ 30—గుజరాత్, సౌరాష్ట్రాలలో అయిదు రోజులపాటు పర్యటనకై ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నేటి మధ్యాహ్నం అక్కడకు వచ్చినప్పుడు ప్రజలు జయజయధ్వానాలతో ఆయనకు బ్రహ్మాండంగా స్వాగతమిచ్చారు.

ప్రధాని కారులో వెడుతున్నప్పుడు సూరత్ పట్టణంలో మూడు మైళ్ళ మెయిన్ రోడ్డు పొడుగునా సుమారు 1,50,000 మంది పౌరులు గుంపులు గుంపులుగా నిలిచి ఆయనను చూడగానే మిన్నుముట్టేటట్టు జయజయ ధ్వానాలు చేశారు.

ప్రధాని ఆగమనం సందర్భంగా సూరత్ పట్టణమంతా తోరణాలతో, జెండాలతో, ఆర్చీలతో కడు ఆకర్షణీయంగా అలంకరించబడి పండుగ రోజువలె కలకల లాడుతున్నది. ఇంతకుముందు ప్రధాని ఈ పట్టణానికి వచ్చి 15 ఏళ్ళు అయింది.

ప్రధాని నెహ్రూ వెంట ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధి కూడా వచ్చారు.

ప్రధానిని సందర్శించే కుతూహలంతో సూరత్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి, దాని సరసనేవున్న బ్రోచ్ జిల్లా నుంచి వేలాది ప్రజలు నేటి ఉదయానికే సముత్సాహంతో సూరత్ చేరుకున్నారు. కొండ ప్రాంతంలోని ధరమ్‌పూర్ సోన్‌గడ్,వ్యారా ప్రాంతాలనుంచి ఆదివాసి గ్రామీణులు రాత్రి నలభై, యాభై మైళ్ళ దూరం నడచి వచ్చారు.

నిన్నరాత్రి నుంచి సూరత్‌కు వచ్చే రైలు బండ్లన్నీ జనంతో కిటకిటలాడి పోతున్నవి. చాలా మంది రైలు పెట్టెలలో చోటులేక వాటి టాపులపై ఎక్కి ప్రయాణం చేసివచ్చారు.

ప్రధాని నెహ్రూ నేటి ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బరోడాకు వచ్చి, అక్కడ నుంచి సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌లో సూరత్‌కు వచ్చారు. బరోడానుంచి బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ కూడా పండిట్ నెహ్రూ వెంట వచ్చారు.

సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ దారిలో స్టేషన్‌లలో ఆగిన ప్రతిచోటా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ప్రధానిని చూసి జయ జయ ధ్వానాలు చేశారు.

బ్రోచ్ స్టేషన్‌లో ప్రధాని నెహ్రూ రైలు దిగి ప్లాట్‌ఫారమ్ సమీపంలో నెలకొల్పబడిన వేదిక వద్దకు నడిచి వెళ్ళారు. అక్కడ పార్లమెంటు సభ్యుడు శ్రీ చంద్రశేఖర భట్, ఇతర స్థానిక కాంగ్రెస్ ప్రముఖులు ఆయనను చూడగానే దిక్కులు పిక్కటిల్లేలాగ జయ జయ ధ్వానాలు చేశారు.

న్యూ సూరత్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని నెహ్రూ ప్లాట్‌ఫారమ్ మీదకు దిగడంతోనే గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కనైయాలాల్ దేశాయ్, సూరత్ మునిసిపల్ చెయిర్మన్ డాక్టర్ చంపక్‌లాల్ ఘియా ఆయనకు స్వాగతమిచ్చి ఆయన మెడలో పుష్పమాలికలను వేశారు. పిమ్మట ప్రధాని స్థానిక కాంగ్రెస్ నాయకులకు, శాసనసభ్యులకు, జిల్లా ఉద్యోగులకు పరిచయం చేయబడ్డారు.

బరోడాలో నెహ్రూ

బరోడా, అక్టోబర్ 30—ప్రధాని పండిట్ నెహ్రూ నేడు విమానంలో సూరత్ వెళ్ళుతూ ఇక్కడికి వచ్చారు.

నాలుగురోజులపాటు గుజరాత్, సౌరాష్ట్రాల పర్యటనకు ఆయన వెళ్ళుతున్నారు. ఆయన వెంట ఆయన కుమార్తె శ్రీమతి ఇందిర గాంధి కూడా వున్నారు.

విమానాశ్రయంవద్ద ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ స్వాగతమిచ్చి స్థానిక అసెంబ్లీ సభ్యులను, ఉన్నతోద్యోగులను ప్రధానికి పరిచయం చేశారు. విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరి రైల్వే స్టేషన్‌కు వెళ్ళగా దారి కిరుప్రక్కలా ప్రజలు నిలబడి ప్రధానికి స్వాగత మిచ్చారు.

"విశాలాంధ్ర నిర్మాణం అనివార్యం"

తెలంగాణావాదులు తమ అభిప్రాయాలు మార్చుకోవాలని స్వామి రామానందతీర్థ విజ్ఞప్తి

(మన విలేకరి) సికిందరాబాదు, అక్టోబర్ 29—

హైదరాబాదు కాంగ్రెసు మాజీ-అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థ, తెలంగాణా వాదులు తమ అభిప్రాయాలను మార్చుకొని, అనివార్యమైన విశాలాంధ్ర నిర్మాణానికి అందరితోపాటు అంగీకరించవలసి వుంటుందని నేడొక విజ్ఞప్తి ప్రకటన చేశారు.

తెలంగాణావారు ఆంధ్ర నాయకులతో పెద్దమనిషి ఒడంబడిక చేసుకొనడానికి అనువైన సమయం యిదేనని, ఎందువల్లనంటే, యింకొంత కాలం జరిగిన తరువాత పొందే వాటికంటె, యిప్పుడు పొందే రక్షణలు, హామీలు ఉదారంగా వుండగలవని తాను అభిప్రాయపడుతున్నట్టు కూడా స్వామీ రామానంద్ నేడు చేసిన తన ప్రకటనలో వివరించారు.

ఆంధ్ర-హైదరాబాదు నాయకుల మధ్య ఉన్నతస్థాయిలో మొన్న జరిగిన సమాలోచనలు, సత్వరమే విశాలాంధ్ర నిర్మాణావశ్యకతను గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు చేసిన ప్రకటనకు హర్షాన్ని తెలియజేస్తూ, విశాలాంధ్ర ఏర్పడినప్పుడు వుండగల శక్తిస్తోమతలతో పోల్చుకున్నప్పుడు, "లిటిల్ హైదరాబాదు"కు అంతటి శక్తి స్తోమతలు వుండవని కూడా తెలంగాణా వారికి శ్రీ తీర్థ హెచ్చరిక చేశారు.

విశాలాంధ్రను గురించి యిక్కడవున్న ప్రజాభిప్రాయాన్ని ఫజల్ ఆలీ కమిషన్‌వారు సరిగా గ్రహించలేక పోయారని, ఆ కమిషన్ నివేదిక ప్రచురించబడిన తరువాత ప్రజాభిప్రాయం విశాలాంధ్ర నిర్మాణానికి అనుకూలంగా యింత త్వరితంగా మారిపోవడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమై పోతున్నదని కూడా అన్నారు.

సంయుక్త మహారాష్ట్ర నినాదాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఈ సమస్యా పరిష్కారానికి కేంద్రం శ్రద్ధ వహిస్తున్నందున, ఉభయ పక్షలలోను సుహృద్భావం, నిర్మాణాత్మకమైన రాజకీయ చతురత వున్నప్పుడు "బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం సకాలంలో సుసాధ్యం కాగల"దని తాను విశ్వసిస్తున్నట్టు కూడా స్వామీ రామానంద్ తన ప్రకటనలో పేర్కొన్నారు. విదర్భలో కూడా సంయుక్త మహారాష్ట్ర నిర్మాణానికి అనుకూల వాతావరణం క్రమక్రమంగా ఏర్పడుతున్నదని వివరించారు.

సంయుక్త కర్నాటక రాష్ట్రంలో విలీనం కావడానికి కొందరు మైసూరువాసులు ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ తనకు అర్థం కావడం లేదని అంటూ ఏమైనప్పటికీ, చివరకు సంయుక్త కర్నాటక రాష్ట్రనిర్మాణంకూడా తథ్యమని ఆయన అన్నారు.

కొత్త రాష్ట్రాలలో తమ భవితవ్యాన్ని గురించి మైనారిటీ వర్గాలు, ఉద్యోగులుకూడా ఆందోళన చెందవలసిన దేమీలేదని, వారి హక్కులు రాజ్యాంగంలో గ్యారెంటీ చేయబడినవని, ఫజల్ ఆలీ కమిషన్ వివరించినట్టు వీటిని భవిష్యత్తులో మరింత స్పష్టం చేయడం జరుగుతుందనే అభిప్రాయాన్నికూడా స్వామీ రామానందతీర్థ తన ప్రకటనలో వ్యక్తం చేశారు.

కర్నాటక రాష్ట్రంపై ఉద్రేకాలు

తుమ్కూర్ సంఘర్షణలో శాసనసభ్యులకు కూడా గాయాలు

బెంగుళూరు, అక్టోబర్ 30—ఇక్కడికి 42 మైళ్ళ దూరంలోవున్న తుమ్‌కూర్‌లో "మైసూరు, మైసూరువారికే" అని "సంయుక్త కర్నాటకం ఏర్పడాలి" అని ప్రదర్శనలు చేస్తున్న రెండు వర్గాలమధ్య సంఘర్షణ జరిగినట్టు తెలుస్తున్నది.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ నిన్న సాయంకాలం యిక్కడికి వచ్చిన సందర్భంలో ఈ సంఘర్షణ జరిగిందని, పది మందికి గాయాలు తగిలినవని, వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నదని, మైసూరును యథాతథంగా వుంచాలని కోరేవర్గానికి చెందిన శ్రీ ఎన్. హెచ్. గౌడ (యం. యల్. ఏ.) నేడిచ్చట చెప్పారు. తనకు మరొక శాసనసభ్యుడు శ్రీ ముదలగిరి గౌడ్‌కు కూడా దెబ్బలు తగిలినవని అన్నారు.

ఆంధ్ర మహాసభ తీర్మానం

నేడిచ్చట సమావేశమైన హైదరాబాద్ ఆంధ్ర మహాసభ కార్యవర్గం రెండు రోజులు సమావేశాలలో, విశాలాంధ్రను కోరుతున్న వారంతా సమైక్యతతో నిలబడి, సత్వరం విశాలాంధ్ర నిర్మాణానికి గాను ఐక్య కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ సుదీర్ఘమైన తీర్మానం చేయబడింది.

హైదరాబాదు సంస్థాన విచ్ఛిత్తిని సిఫారసు చేస్తున్న ఫజల్ ఆలీ కమీషన్ నివేదిక భాగాలకు హర్షం ప్రకటిస్తూ, విశాలాంధ్ర నిర్మాణానికి బలమైన వాదనలను చేసిన ఆ కమిషన్‌వారే, వెంటనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడే అవకాశాన్ని యివ్వడంవల్ల తమ ఆశ్చర్యాన్ని ఈ తీర్మానం ద్వారా ప్రకటించారు.

వెనకబడిన ప్రాంతం అనేది కాని, ఆర్థిక స్తోమత అనేదికాని, భూ సంస్కరణలు కాని, సత్వరం ఒకే తెలుగు రాష్ట్రం రూపొందడానికి అవరోధాలు కావనే అభిప్రాయాన్ని కూడా వీరు స్పష్టం చేశారు. తెలంగాణాలో వున్న భయాందోళనలను తొలగించడానికిగాను ఆంధ్ర-తెలంగాణాల మధ్య తగిన ఒడంబడికను కుదుర్చుకొనవచ్చునని కూడా సూచించారు.

తెలుగుభాష మాట్లాడే వారి మొత్తం శ్రేయస్సుదృష్ట్యా, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రవాదులు తమ అభిప్రాయాలను పునరాలోచించుకొనాలనికూడా ఈ తీర్మానంలో విజ్ఞప్తి చేశారు.

మధ్యభారత్ భావిపై కాంగ్రెసు వాదులలో అభిప్రాయ భేదాలు

గ్వాలియర్, అక్టోబరు 30—"మధ్యభారత్‌ను ప్రత్యేక రాష్ట్రంగానే వుంచాలని మేము చేసిన వాదన కాంగ్రెసు హైకమాండ్ వారికి నచ్చినట్టు కనిపిస్తున్నది." అని మధ్యభారత్ డిప్యూటీ మంత్రి శ్రీ రాధావల్లభ విజయవర్గీయ నేడిచ్చట పత్రికా విలేకరులతో చెప్పారు. ఆయన రాష్ట్ర కాంగ్రెసు ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించి ఢిల్లీలో హోంమంత్రి పండిట్ పంత్‌తోను, రైల్వేమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రితోను సంప్రతింపులు జరిపి నేటిరాత్రి యిక్కడకు తిరిగివచ్చారు. ఈ ప్రతినిధి వర్గంలో జిల్లా కాంగ్రెసు కమిటీల అధ్యక్షులుకూడా వున్నారు.

మధ్యభారత్ మాజీ-ముఖ్యమంత్రి శ్రీ జి. కె. వర్గీయ, పార్లమెంటు సభ్యుడు శ్రీ కన్హయ్యలాల్ వైద్యగార్లు మరొక ప్రతినిధివర్గంతో ఢిల్లీ వెళ్ళి కాంగ్రెసు హైకమాండ్‌ను కలుసుకొని, ఫజల్ ఆలీకమిషన్ సిఫారసుచేసిన విధంగా మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ విలీనంతో కొత్తగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మధ్య భారత్‌ను ప్రత్యేక రాష్ట్రంగా వుంచినప్పుడు సంస్థానాధిపతులు, జాగీర్దారులు, జమీందార్లు కులతత్వంతో వ్యవహరించే రాజకీయ వేత్తల ప్రాబల్యం వుంటుందని, అభ్యున్నతి అనేదే వుండదని వాదించారు.

మధ్యభారత్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెసు కార్యకర్తలందరూ క్రమశిక్షణతో బలపరచాలని కోరుతూ మధ్యభారత్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ కన్హయ్యలాల్ ఖాదీవాలా నేడు గ్వాలియర్‌లో విజ్ఞప్తి చేశారు. మధ్యభారత్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంపై తాను ఢిల్లీలో కాంగ్రెసు హైకమాండ్‌తో జరిపి వచ్చిన సమాలోచనల వివరాలను ఆయన కాంగ్రెసు కార్యకర్తలకు వివరించారు కూడా.

మధ్య భారత్ సాలీనా ఆదాయం 18 కోట్ల 68 లక్షలు అందులో కేంద్రం గ్రాంటులు 232 లక్షలు. రెవిన్యూ ఖాతాను ఖర్చు 18 కోట్ల 86 లక్షలు. ఇదికాక రెవిన్యూ రిజర్వు దాదాపు 11 కోట్ల రూపాయలు వుంది: ఇలా ఆర్థిక స్తోమతను కలిగివున్న మధ్య భారత్‌ను, లోటు బడ్జెట్టులతో వున్న భోపాల్, వింధ్య ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లతో విలీనం చేసినప్పుడు తమ ఆర్థికాభివృద్ధికి భంగం కలుగుతుందని వివరిస్తూ మధ్య భారత్ ముఖ్యమంత్రి శ్రీ తకత్‌మల్ జెయిన్ మొన్నను ఒక ప్రకటన చేశారు.

కేరళ రాష్ట్ర నిర్మాణానికి మలబారు వ్యతిరేకత

దక్షిణ ప్రదేశ్ రాష్ట్రం కావాలని మలయాళీ కాంగ్రెసుకమిటీ తీర్మానం

కాలికట్, అక్టోబర్ 30—

కేరళ రాష్ట్రనిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు, తిరువాన్కూర్-కొచ్చిన్, కూర్గు రాష్ట్రాలతో "దక్షిణప్రదేశ్"ను రూపొందించాలని కోరుతూ మలయాళీప్రదేశ్ కాంగ్రెసు కమిటీ నిన్నను యిక్కడ తీర్మానించింది.

శ్రీ పి. కె. గోవిందన్‌నాయర్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి అనుకూలంగా 57 వోట్లు, వ్యతిరేకంగా 30 వోట్లు వచ్చినవి.

తిరువాన్కూర్‌లోని అయిదు తమిళ తాలూకాలు, గుడలూరు, కాసర్‌గోడ్ తాలూకాలు, మలబార్ జిల్లాతోసహా కేరళరాష్ట్ర నిర్మాణాన్ని కోరుతున్న తీర్మానాన్ని మద్రాసు మాజీ మంత్రి శ్రీ మాధవ మీనన్ ప్రతిపాదించారు. దీనికి అనుకూలంగా 80 వోట్లు, వ్యతిరేకంగా 56 వోట్లు వచ్చినవి.

శ్రీ మాధవ మీనన్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మలయాళ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ 1953 ఏప్రిల్‌లో పాల్ఘాట్ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం దక్షిణ ప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం సాధ్యంకాదని ఫజల్ ఆలీ కమిషన్ వారు స్పష్టంచేసి వున్నందున కేరళ రాష్ట్ర నిర్మాణాన్ని యిక సమర్థించవలసివుంటుందని అన్నారు. ఈ విషయాలను కేంద్రానికి స్పష్టంచేయడానికి ఒక ప్రతినిధివర్గాన్ని పంపించాలని కూడా సూచించారు.

శ్రీ పి. వాసుమీనన్ అధ్యక్షతను ఫజల్ ఆలీ కమిషన్ నివేదికపై చర్చకుగాను ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన ఈ సమావేశంలో జిల్లా, మండలి కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు, మద్రాసు మాజీమంత్రులు ముగ్గురు శ్రీ మాధవమీనన్, శ్రీ రాఘవమీనన్, శ్రీ కుట్టికృష్ణన్‌నాయర్, శ్రీమతి కుట్టిమలు అమ్మాళ్‌గార్లు కూడా చర్చల్లో పాల్గొన్నారు.

[illegible]లో జరిగిన ఒక విద్యార్థిసభలో కేరళ రాష్ట్రనిర్మాణంవల్ల ప్రయోజనం [illegible] తమిళ, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో దక్షిణ ప్రదేశ్ రాష్ట్రాన్ని రూపొందించాలన్న ఏకాభిప్రాయం ప్రకటించబడింది.

"మానవుడు మరలకు దాసుడు కారాదు"

వాటిని శ్రేయస్సౌభాగ్యాల అభివృద్ధికి వినియోగించుకోవాలని నెహ్రూ హెచ్చరిక

ఢిల్లీలో భారత పారిశ్రామిక ప్రదర్శనానికి ప్రారంభోత్సవం

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, అక్టోబర్ 29—

మొత్తం ఆసియా ఖండంలోనే మున్నెన్నడూ కని విని యెరుగనంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేయబడిన భారత పారిశ్రామిక ప్రదర్శనానికి నేడిక్కడ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభోత్సవం చేశారు.

ద్వితీయ ప్రపంచ మహా యుద్ధానంతరం ప్రపంచంలోనే ఎక్కడా జరగనంతటి గొప్పగా ఏర్పాటుచేయబడిన మహత్తరమైన ఈ లోను పారిశ్రామిక ప్రదర్శనాన్ని ప్రారంభిస్తూ పెద్దపెద్ద యంత్రాలలో అంతర్భూతమై వుండే దేవత్వాన్ని, అసురత్వాన్ని గుర్తించి ప్రపంచం వాటిలో మానవ శ్రేయస్సాధనకు ఉపకరించే దేవ లక్షణాలను మాత్రమే వినియోగించుకొని, సర్వనాశనం తెచ్చిపెట్టగల అసురశక్తిని అదుపులో వుంచాలని పండిట్ నెహ్రూ హెచ్చరించారు.

నేడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య సిద్ధాంత రీత్యానేమి, ఇతరత్రానేమి కానవస్తున్న సంఘర్షణలను గురించి ప్రస్తావించి ఆయన ఇలా పేర్కొన్నారు.

"వస్తు సమృద్ధితో తులతూగుతున్న ప్రస్తుత యుగంలో ఇట్టి సంఘర్షణలు కొనసాగడం నాకు అమిత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది సర్వసాధారణంగా చాలినంత వస్తూత్పత్తి లేక ప్రపంచం దరిద్రస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు సంఘర్షణలు ప్రబలడం సహజం.

"ప్రపంచంలో లభించేవస్తు సంపద శాంతి సౌభాగ్యాల సాధనకు సక్రమంగా వినియోగించబడిననాడు అసలు ప్రపంచంలో పరిస్థితే పూర్తిగా మారిపోగలదు.

"పాశ్చాత్యదేశాలు విపరీతంగా అభివృద్ధి చెంది అన్ని వస్తువుల విషయంలోను తమ ప్రజల అవసరాలకు సరిపడ సమృద్ధిని సాధించుకొని పరమాణుశక్తి వినియోగానికి పరిశోధనలు జరుపుతూ మహత్తరమైన ఒక నూతన విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత సమయంలో ఇండియాలోను ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని ఇతర దేశాలను పారిశ్రామిక విప్లవం ప్రారంభమౌతున్నది. ఇప్పుడు ఇండియా మున్నగు దేశాలు యంత్రాలను, మానవుని బుద్ధికుశలతను ప్రకృతినుంచి సాధించగల సర్వశక్తులను సరిగా అర్థం చేసుకొని, సహన భావంతో, జీవ కారుణ్యం దృష్ట్యా అనుకంపతో స్వీయాభివృద్ధి సాధనకై సక్రమంగా వినియోగించుకోవలసివున్నది. అప్పుడే యంత్రశక్తికి, మానవ జీవితాశయాలకు చక్కని సమన్వయం కుదరగలదు.

"పరస్పరం స్నేహ సద్భావాలు లేనట్టు పరిగణించబడుతున్న అనేకదేశాలు సయితం ఈ ప్రదర్శనంలో తమ ప్రదర్శన శాలలను నెలకొల్పి ఇది జయప్రదం కావడానికి తోడ్పడుతున్నందుకు ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా వున్నది. ఈ విధంగా సహజీవనాన్ని, పరస్పర సహకారాన్ని కార్యరూపంలో కానవచ్చేటట్టు చేయడానికి ఈ ప్రదర్శనం ఒక వినమ్రమైన ప్రయత్నం అని చెప్పవచ్చు. ఈ మహత్తర లక్ష్యాలను ఈ చిన్న ఎత్తున మనం కార్యరూపం పొందించగలిగినందుకు నా కెంతో సంతోషంగా వున్నది.

శాంతియుత లక్ష్యాలు

"యంత్రాలు, కార్యరూపం పొందించబడిన విజ్ఞానశాస్త్ర పరిశోధనల ఫలితాలు ప్రస్తుత

(మిగతా 2 వ కాలంలో)

పశ్చిమ పాకిస్తాన్ ఎన్నికల బహిష్కరణ

—బలూచి గాంధి పార్టీ నిర్ణయం

లాహోర్, అక్టోబర్ 29—

తమ నాయకుడు బలూచి గాంధి ఖాన్ అబ్దుస్ సమద్‌ఖాన్‌ను గత బుధవారంనాడు అరెస్టు చేసినందుకు నిరసనగా ఫక్తూన్ సంస్థ-వ్రోర్ పశ్చిమ పాకిస్తాన్ ఎన్నికలను నిషేధించడానికి తీర్మానించింది.

ఈ పార్టీ కార్యవర్గం క్వెట్టాలో నిన్న సమావేశమై ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్‌ఖాన్‌ను కలుసుకొని ఆయనకు ఖాన్ అబ్దుస్ సమద్ ఖాన్ అరెస్టు వల్ల ప్రజలలో పెరుగుతున్న ఉద్రిక్తతను తెలియపరచడానికి ఒక ప్రతినిధిని పంపించడానికి తీర్మానించింది. సామాన్య ప్రజల జీవన వ్యవహారాన్ని అభివృద్ధి చేయడమేమిటి పశ్చిమ పాకిస్తాన్ సంస్థాపన లక్ష్యమని వివరిస్తూ డిప్యూటీ కమిషనర్ లకు ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ను పంపించింది.



లోవరిన్ సింథెటిక్ ఎనామెల్
మంచి మెరుగుతో వెంటనే ఆరిపోయే ఈ రంగు మీకు రంగులమ్మేవారి వద్ద కలదు. నేడే అడిగి ఒక డబ్బా తీసికోండి.

ది లండన్ వార్నిష్ & ఎనామెల్ కంపెనీ, లి.
అమ్మకం ఏజెంట్లు
ప్యారీ & కంపెనీ., లిమిటెడ్.,
డేర్‌హౌస్, ఫస్ట్‌లైన్ బీచ్, మద్రాసు.
పో. బా. నెం. 13, కొచ్చిన్.



1955 అక్టోబర్ 31, సోమవారం
మన్మథనామ సంవత్సర
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ
పూర్ణిమ వ॥ 12-8 గంటలవరకు
అశ్విని వ॥ 11-30 గం॥వరకు
వర్జ్యం: ఉ॥ 7-38 నుంచి 9-11 గం॥వరకు
రా॥ 8-40 నుంచి 10-12 గం॥వరకు

నెల్లూరులో భూసంస్కరణల సంఘం విచారణ

నెల్లూరు, అక్టోబర్ 28—ఆంధ్రప్రభుత్వంచే నియమించబడిన భూసంస్కరణ సంఘ సభ్యులు నేడిచ్చట కలెక్టర్ ఆఫీసులో జిల్లా ప్రముఖులవద్దనుంచి సలహాలు, సూచనలు సేకరించారు.

కమిటీ సభ్యులు శ్రీయుతులు లక్కరాజు సుబ్బారావు (అధ్యక్షులు), బి. యస్. మూర్తి, జి. నాగభూషణం, పి. హెచ్. రామిరెడ్డి, సి. ఆర్. కృష్ణస్వామి (కార్యదర్శి) గారలు హాజరైనారు. శ్రీయుతులు వెన్నెలగంటి రాఘవయ్య, ఎం. నానాదాసు (పార్లమెంటుసభ్యులు) షేక్ మౌలాసాహెబ్, స్వర్ణ వేమయ్య (శాసనసభ్యులు), కూకటి కోదండరామిరెడ్డి, మోపూరు రామిరెడ్డి, ఒన్నేటి విశ్వనాథరావు, వావారి కళ్యాణ సుందరం (అడ్వొకేటు), బొమ్మా శేషురెడ్డి ప్రభృతులు సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ రాఘవయ్యగారు సాక్ష్యమిస్తూ, సాలీనా 250 రూపాయలకుపైన చెల్లించు భూస్వాముల వద్దనుంచి మిగులు భూమిని సేకరించి సహకార వ్యవసాయక్షేత్రాలద్వారా భూమి లేని వారికి పెంచిపెట్టవలసిందిగా సూచించినట్లు తెలుస్తున్నది.

శ్రీ నానాదాసుగారు వ్యవసాయ కూలీలకు దిన మొకటికి కనీసం 1¼ రూపాయి కనీస కూలి యివ్వవలెనని, 20 ఎకరాలు మాగాణికి లేక 40-60 ఎకరాలమధ్య మెట్టభూమికి మించి భూస్వాములవద్దనున్న భూమిని ప్రభుత్వం స్వాధీనంచేసుకొని వ్యవసాయ కూలీలకు పంపిణీచేయవలెనని కోరినట్లు తెలుస్తున్నది.

శ్రీ వావారి కళ్యాణసుందరంగారు అసలు భూసంస్కరణలు అప్రస్తుతమని, ప్రస్తుత భూస్వామ్య వ్యవస్థలో మార్పులు చేయకుండా యథాతథంగా వుంచవలెనని కోరినారట.

విచారణ సంఘసభ్యులు తర్వాత మరి కొంత విషయ సేకరణ నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళారు.

* * * *

నెల్లూరు మునిసిపల్ కౌన్సిల్ సమావేశం నేడు చెయిర్మన్ శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారి అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ మాజీ సభ్యుడు శ్రీ పసుపులేటి సుబ్రహ్మణ్యంగారి ఆకస్మిక మరణమునకు సంతాపం తెలియజేస్తూ వారి జ్ఞాపకార్థం సమావేశం అయిదు నిముషాలపాటు వాయిదా వేశారు.

తర్వాత జరిగిన సమావేశంలో పట్టణం మంచినీటి సరఫరా సముద్ధాభివృద్ధికి 46 లక్షలు ఋణం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఈ అభివృద్ధి ప్రణాళిక డిసెంబరు మాసం ఆఖరులోగా పూర్తి చేయుటకు సంకల్పించబడింది.

30 వేల ఖర్చుతో స్థానికాభివృద్ధి ప్రణాళి[illegible] ఎక్కువ రాబడి [illegible] 18 గృహాలు. ఇంకొన్ని [illegible] రూ 10,000 [illegible] 50,400 ల ఋణం. విశేషం [illegible] 1.75 [illegible] ఋణం [illegible] తెలియ[illegible].

మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ పథకం క్రింద [illegible] 14 [illegible] అభివృద్ధి [illegible].

క్రమశిక్షణ ఆవశ్యకత

భోగాపురంలో ఆచార్య భావే ప్రసంగం

భోగాపురం, (విశాఖజిల్లా) అక్టోబర్ 28—"గ్రామంలో ప్రతిఒక్కరికి భూమి వుండాలి. గాలి, నీరువలె భూమికూడా అందరికి చెందినది. దాని యజమాని పరమేశ్వరుడే. తన కుటుంబానికి అవసరమైనంత మాత్రమే వుంచుకొని, మిగిలిన భూమిని దానం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనం అందరి ప్రేమను, ప్రేమతో కూడిన వారి సేవను పొందగలం. మానవజన్మ ఉత్కృష్టత ప్రేమ సంపాదించడంలోనే వున్నది." అని వినోబా భావే యిటీవల బహిరంగ సభలో చెప్పారు.

వినోబాభావే స్వయంగా గ్రామమంతా తిరిగి హరిజనవాడకు వెళ్ళి, వారి కష్టసుఖాలు తెలిసికున్నారు. గ్రామంలోని పిల్లను చేర్చి, వారిచే ఆటలాడించి, భూదాన గేయాలునేర్పి పాడించారు. గ్రామంలో భూమి లేనివారిని గూర్చి విచారించి, భూమిగల వారందరు చేరి, తమ గ్రామంలో భూమి హీనులుండరాదని నిర్ణయించుకోవాలని, దీనిలో పేదలు, ధనవంతులు తమ శక్త్యానుసారం దానంచేయాలని కోరారు.

ఆయన ఇంకా యిలా చెప్పారు:

"పేదలు కూడా దానం చేయడం వలన దాని నైతిక ప్రభావం ధనవంతులపై ప్రసరించగలదు. దాత ఉదార హృదయంతో దానమివ్వాలి, కుటుంబానికి, సమాజానికి, జాతికి, దేశానికి ఏ విధంగా ఒక ధర్మమనేది వున్నదో, అదే విధంగా గ్రామానికి ఒక ధర్మం వున్నది. అది తెలియజేయుటకే మా యీ యత్నం."

సభలో అలజడి రేగగా, వ్యవస్థాపకుల సహాయం లేకుండానే, స్వయంగా తమ ప్రేమపూర్వకమైన హెచ్చరికలతో సుమారు 4,000 మంది గల సభను శాంతపరిచారు.

ఆ సందర్భంలో ఆయన యిలా అన్నారు:

"మేము వ్యవస్థాపకులను కోరం. ప్రేమతో శాంతిని స్థాపించుటకు కొంత సమయం పట్టినప్పటికీ; స్థిరఫలితమిచ్చే ఈ విధానాన్నే మేము కోరుతాం. ఎంతసమయంపట్టినా మేము కోరేది క్రమశిక్షణ. నేటి సమాజంలో దీని ఆవశ్యకత అధికంగా వున్నది. దీనిని ప్రేమతోనే నేర్పించాలి. కుటుంబంలో ప్రేమ శాసనంద్వారా ఏవిధంగా సుఖం, ఆనందం లభిస్తుందో, అదేవిధంగా గ్రామంలోను లభించాలి. ఇది ప్రాతకాలం కాదు. ఇది విజ్ఞాన యుగం. ఈ కాలంలో గ్రామ ప్రజ లెల్లరు కలసిమెలసి, ప్రేమతో జీవించలేకపోతే సర్వనాశనం తప్పదు. పట్టణాలప్రజలు గ్రామాలను అణచివేస్తారు. మన గ్రామాలు ఉండాలంటే కలసిమెలసి జీవించడం నేర్చుకోండి. గ్రామ స్వత్తుల చేపట్టండి. పట్టణాలపై ఆధారపడి బానిసలుగాక, అందరు కలసి పనిచేసి పంచుకొని తినుట నేర్చుకోండి. అదే ప్రేమరాజ్యం, రామరాజ్యం, గ్రామరాజ్యం కూడాను."

"డెంకాడ" గ్రామమునుండి అంతవరకు వినోబాజీ యాత్రలో సహాయం చేస్తున్న ప్రభుత్వ సహాయాన్ని వుపసంహరించుకోవలసిందిగా కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ వెంకటరత్నం నాయుడుగారి ద్వారా ఆంధ్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ పంపుతూ, అందు జనశక్తి ద్వారానే వుద్యమాలు పోషించవలెనని, ప్రభుత్వం ప్రజోద్యమాలకు సహాయం చేయవలసి వున్నప్పటికీ, అవి స్వీకరించుటకు సిద్ధంగా వుండాలని, యింతవరకు ప్రభుత్వోద్యోగులు ఎంతో వినయంతో, సేవాభావంతో, సంతృప్తికరంగా సహకరించారని పేర్కొన్నారు. "డెంకాడ" గ్రామంనుంచి ఏర్పాట్లన్నీ స్థానిక ప్రజలు, కార్యకర్తలు కలసి నిర్వహిస్తున్నారు.

పోరిపల్లిలో

పోరిపల్లి (విశాఖజిల్లా). అక్టోబర్ 27—జోరున కురిసే వర్షంలో ఆచార్య భావే తన అనుచరులతో ప్రాతఃకాలముననే భోగాపురంనుండి బయలుదేరి ఆ వర్షంలోనే తమ ప్రయాణాన్ని కాలినడకను కొనసాగిస్తూ 22 వ తేదీకి "పోరిపల్లి" చేరారు. వారు అతి వుత్సాహంతో, సంతోషంతో భగవత్ ప్రసాదమైన ఆ వర్షధారలలో దాదాపు 5, 6 ఫర్లాంగులదూరం తాము పరుగెత్తుతూ, అనుచరులను పరుగెత్తించారు. కుంభవృష్టిగా కురిసిన వర్షంలో తడిసిన పూజ్యవినోబాజీ ఎంతో ఆహ్లాదంగా మహా యోగివలె కనబడ్డారు.

ఆ రోజంతా గ్రామంలో వర్షం కురియుచునే యుండెను. ఆ వర్షంలో బురదలో గ్రామప్రజలతో సమానంగా, వారి మధ్యలో నిలబడి స్వయంగా తెలుగు అనువాదంలో వున్న భగవద్గీత శ్లోకములను చదివారు. స్వచ్ఛమైన వారి వుచ్చారణ ప్రజలను ఆశ్చర్య చకితులొనర్చింది.

సభలో వున్న బాలురతో వాత్సల్యంతో సంభాషించారు. బాలురను తాను వారిని ప్రేమిస్తే వారేమి చేస్తారని అడుగగా ఆ బాలురు తాము ప్రేమిస్తామని సమాధానం చెప్పారు. మరల అందులో ఒక బాలుని వినోబాజీ ఈ విధంగా ప్రశ్నించారు.

"నేను నిన్ను ద్వేషిస్తాను. నీ వేమి చేస్తావు?" దీనిపై ఆ బాలుడు కొంచెం ఆలోచించి, "మంచిగా వుంటాను" అని సమాధానం చెప్పాడు. జనసమూహాన్ని ఆ బాలుని సమాధానం పులకరింపజేసింది. వాని జవాబు విని ఆచార్య భావే మిక్కిలి సంతోషంతో, ఈ రోజులలో బాలురవద్దనుంచి పెద్దలు అధికంగా నేర్చుకోవలసిందివుందని. బాలురు పరమేశ్వర స్వరూపులని. వీరి హృదయాలు పవిత్రంగా, స్వచ్ఛందంగా వుంటాయని. వారికి సరైన శిక్షణయిచ్చి మానవులుగా తయారు చేసే బాధ్యత పెద్దవారిదని. వారి ప్రవర్తన, నడవడి వారి కిచ్చే శిక్షణను అనుసరించే వుంటుందని అన్నారు.

వినోబా భావే స్వయంగా సభలో వున్న ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి వారి కెంత భూమి యున్నదీ. భూమిహీను లెంతమంది వున్నదీ తెలిసికొని. భూమిగలవారిని దానం ఇవ్వమని ప్రేమతో నచ్చచెప్పగా, వారిలో కొందరు అప్పటికప్పుడే దానపత్రాలు వ్రాసి యిచ్చారు.

ఇప్పటివరకు ఈ జిల్లాలో 406 ఎకరాల 16 సెంట్లు భూదానం, రు 8,860 సంపత్తి దానం దొరికింది.

"ఒడంబడికలవల్ల ప్రయోజనం లేదు"

మంత్రి శ్రీ రంగారెడ్డిగారి స్పష్టీకరణ

హైదరాబాద్, అక్టోబర్ 29—హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె. రంగారెడ్డిగారు నేడొక ప్రకటనచేస్తూ, హైదరాబాద్‌లోని తెలుగు భాషా ప్రాంతాల ప్రజానీకానికి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనే క్షేమ, శ్రేయస్సు వుండగలదని చిరకాలం కిందటనే తాను నిర్ణీతగా ఆలోచించుకున్న మీదటనే చేసుకున్న నిర్ణయమని నొక్కివక్కాణించారు.

సత్వరమే విశాలాంధ్ర నిర్మాణాన్ని కోరుతూ హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నిన్నను చేసిన ప్రకటనపై శ్రీ రంగారెడ్డిగారు నేడు తన అభిప్రాయాలను వివరిస్తూ ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన తనకు చాలా బాధ కలిగించిందని, అది చదువుకున్న మీదట ఎంతో ఆశ్చర్యం కలిగిందని కూడా అన్నారు.

ఫజల్ అలీ కమిషన్‌వారు హైదరాబాద్‌కు రాకపూర్వం, ఆ తరువాతను కూడా శ్రీ రామకృష్ణరావుగారు విశాలాంధ్ర సమస్యపై మౌనంవహించి వుండడంవల్ల, ఆయన కూడా హృదయపూర్వకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనడాన్ని బలపరుస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా కలిగిందని కూడా అంటూ శ్రీ రంగారెడ్డిగారు యిలా అన్నారు:—

"ఇలాంటి ప్రధాన సమస్యపై ఆయన అభిప్రాయాలు యింత హఠాత్తుగా మార్పు చెందడానికి కారణాలు ఏమిటో నాకు అర్థం కావడంలేదు. సత్వరం విశాలాంధ్ర నిర్మాణానికి ఆయన చేస్తున్న వాదనలు, సహేతుకమైనవికావని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ వాదనలలో ఒక్కొక్కదానికి సమాధానం చెప్పడానికి యిది సమయంకాదు కూడా."

"ఇక ఒడంబడికలు చేసుకొనడం, హామీలు తీసుకొనడం వగైరాలకు సంబంధించినంత వరకు, వాటికి శాసనబలం లేనందువల్ల అవి అర్థరహితమైనవి కాగలవు. కాగా గవర్నమెంటు ఉద్యోగాలు, మంత్రిపదవులకు సంబంధించినంతవరకు అవి చాలావరకు అమలు జరగడం సాధ్యంకావచ్చు. కాని తెలంగాణా ప్రజాసమస్యలు, వారి ప్రయోజనాలు అనేవి యిలాంటి ఒడంబడికలకు, హామీలకు అందుబాటు కానంత బృహత్తరమైనవి: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పరాలనడానికి కూడా ప్రాతిపదిక యిదే." అందువల్లనే ప్రత్యేక తెలంగాణారాష్ట్రాన్ని కావాలని కోరేవారిసంఖ్య నానాటికి హెచ్చుతున్నదనికూడా శ్రీ రంగారెడ్డిగారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

విశాలాంధ్ర సమస్యపై హైదరాబాద్ ముఖ్య మంత్రి, రెవిన్యూ మంత్రి చేసిన ప్రకటనలను గురించి వ్యాఖ్యానిస్తూ, హైదరాబాద్ యు. పి. ఐ. విలేకరి కిందివిధంగా వ్రాస్తున్నాడు.

ఎనిమిదిమంది మంత్రులతో వున్న హైదరాబాద్ మంత్రివర్గంలోని ముగ్గురు తెలుగు మంత్రుల మధ్య విశాలాంధ్ర సమస్యపై వున్న విభిన్నాభిప్రాయాలు నేటికి స్పష్టమైనవి. విశాలాంధ్ర సమస్యను 1961 వరకు సందిగ్ధంగా వుంచడం కంటె, సత్వరమే విశాలాంధ్ర నిర్మాణం సముచితం కాగలదని ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు అభిప్రాయపడుతూ వుండగా, ఆయన మంత్రులు యిద్దరు, రెవిన్యూ మంత్రి శ్రీ రంగారెడ్డిగారు, వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగార్లు శేషించిన హైదరాబాద్ రాష్ట్రాన్ని గురించి ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫారసులను ఆమోదించాలని గట్టిగా వాదిస్తున్నారు. ఇక మిగిలిన అయిదుగురు మంత్రులలోను ముస్లిం ప్రతినిధిగా వున్న నవాబ్ మెహిదీ నవాజ్ జంగ్ విశాలాంధ్రకు సుముఖత్వాన్ని ప్రకటించారు. మిగిలిన నలుగురు మంత్రులలోను ముగ్గురు మహారాష్ట్రులు, ఒకరు కన్నడ ప్రాంతంవారు వున్నారు.

మెదక్‌జిల్లా మాజీ-కాంగ్రెసు అధ్యక్షుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీ కె. రామురెడ్డిగారు నేడొక పత్రికా ప్రకటన చేస్తూ, కొంతకాలంవరకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడి వుండడం తప్పనిసరి కాగలదని, 1961 నాటికి తెలంగాణా ఆర్థికంగాను, వైజ్ఞానికంగాను, సాంఘికంగాను అభివృద్ధి చెందిన తరువాత, ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రలో విలీనం కావడాన్ని గురించి ఆలోచించుకొన వచ్చునని అన్నారు. తెలంగాణాలో హెచ్చుమంది ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతున్నారని కూడా ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

రాయచూర్‌జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యవర్గం మొన్నను సమావేశమై, సంస్థాన విచ్ఛిత్తిని కోరిన అభ్యుదయ పోరాటానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నిర్మాణం వ్యతిరేకమైనదని తీర్మానించింది. విశాలాంధ్ర నిర్మాణం జరిగినప్పుడు హైదరాబాద్ సంస్థానవిచ్ఛిత్తి అనేది సంపూర్ణం కాగలదని కూడా పేర్కొన్నారు.

బళ్ళారి ప్రాంతాన్ని ఆంధ్రలో చేర్చరాదని, బీదర్‌జిల్లాను కూడా కర్నాటక రాష్ట్రంలో విలీనం చేయాలని వీరు తమ తీర్మానంలో ఉదాహరించారు.

సింగరాయకొండ
రైలు స్టేషన్ పునర్నిర్మాణం

ఒంగోలు, అక్టోబర్ 30—నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో పునర్నిర్మించబడిన సింగరాయకొండ రైల్వే స్టేషన్ యార్డులో నాలుగు రైల్వే లైన్లు ఒక్కొక్కటి 30 పెట్టెలు ఒకే దఫా వుంచుటకు ఏర్పాటు చెయ్యబడింది. రాకపోకలు ప్రారంభించబడినవి.

'వరద నిరోధక పథకాలు వెంటనే అమలుపరచాలి'

పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెస్ తీర్మానం

కొవ్వూరు, అక్టోబర్ 27—పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘ సర్వసభ్య సమావేశం నిన్న యిచ్చట సంఘాధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు (ఎమ్. ఎల్. ఎ)గారి అధ్యక్షతను ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం ఆవరణలో జరిగింది.

కార్యదర్శి శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావుగారు నివేదిక సమర్పిస్తూ, కాంగ్రెసు సంస్థను ఈ జిల్లాలో పటిష్టం చెయ్యవలసిన పద్ధతినిగురించి చెప్పారు. ఆయన యిలా అన్నారు:

"ఆంధ్రదేశం మొత్తంమీద ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలవారు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ జిల్లా ఎక్కువ పన్ను చెల్లించుచున్నది. ఈ జిల్లా డెల్టా ప్రాంతమని, యిచ్చట బీదరికం వెనకబడినప్రాంతం లేదని చాలామందికి అపోహ వుంది. ఇటు పోలవరం, అటు చింతలపూడి గ్రామాలు వెనుకబడిన ప్రాంతాలని ముఖ్యంగా ప్రభుత్వం, గుర్తించి ఈ తాలూకాలకు తగు అభివృద్ధి ప్రణాళికలు వెంటనే అమలుజరుపవలసినదని కోరుతున్నాను.

"ఐయ్యనేరు, బుడమేరు, ఎర్రకాల్వ మున్నగు వాగులు పొంగి కొల్లేటిలో పడుటచే ఆ కొల్లేటి నుండి నీరు ఉప్పుటేరు ద్వారా పోవాలి. కాని ఉప్పుటేరు మెరక వేయుటచే ఒక 'బాటిల్ నెక్'గా ఏర్పడి కొల్లేటిప్రాంత భూమిని ముంచివేస్తున్నది గాన ఎర్రకాల్వ, బుడమేరు, ఐయ్యనేరు, తమ్మిలేరు మొదలగు రిజర్వాయర్లతోబాటు ఈ కొల్లేటి పథకమును ప్రభుత్వం పూర్తి చేయకపోయినచో ఆయా ప్రాంతాల రైతులు తీరని నష్టం పొందగలరని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాను."

మనమంతా పంచవర్ష ప్రణాళిక ద్వారా మన ప్రాంతమును అభివృద్ధి పరచుకొని తద్వారా దేశసౌభాగ్యాన్ని పెంపొందించవలసినదని కోరుతున్నానన్నారు.

అధ్యక్షులు శ్రీ బాపినీడుగారు ఎన్నికల అనంతర పరిస్థితి, ప్రభుత్వ ప్రణాళికలు గురించి చెప్పారు. జిల్లాబోర్డుల పునర్నిర్మాణం గురించి ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ సంఘ నిర్ణయం గురించి మాట్లాడారు.

పిమ్మట శ్రీ శీర్ల బ్రహ్మయ్య (యం. యల్. ఎ)గారు ప్రసంగించారు.

పిమ్మట విశాలాంధ్ర నిర్మాణం వెంటనే జరుగవలెనన్న తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

అనంతరం క్రింది తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి:

రాజకీయ బాధితులకు భూములను మంజూరు చేయు సందర్భంలో అనేకమంది జైళ్ళకు వెళ్ళినవారికి త్యాగం చేసినవారికి దరఖాస్తులు లేవనే కారణంతో భూములివ్వబడలేదు.

రాజకీయ బాధితులకు ప్రభుత్వం భూములివ్వడంలోగల ప్రధానోద్దేశం నెరవేరకుండా అసంతృప్తిగా ఈ విషయం వదలివేయబడుట మిక్కిలి ప్రమాదకరమని సూచించారు. అందుచే రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షునిచే సర్టిఫైచేయబడిన వారందరికి భూములు మంజూరు చేయుటకు వెంటనే ప్రభుత్వం తన విధానము ప్రకటించవలసినదని తీర్మానిస్తూ, రాజకీయ బాధితులకు 5 ఎకరముల భూమి పూర్తిగా పొందక, ఇప్పటివరకు 1 లేక 2 ఎకరములు మాత్రమే పొందినవారిని అంతటితో సరిపుచ్చుకొమ్మని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయమని దానిని సవరించవలెనని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వంచే మంజూరు, అంచనాలు వేయబడిన మైనర్ ఇరిగేషన్ ప్రణాళికలు పెండ్యాల, గూటాల, సీతంపేట, దెందులూరు పంపింగ్ స్కీములు, ఎర్రకాల్వ ముంపు నివారణ పథకం (ఐయ్యనేరు. పులివాగులకు సంబంధించిన డాములు), కొవ్వాడ కాల్వ, బుడమేరు రిజర్వాయరు, మరి కొల్లేటి ముంపు నిరోధక పథకములు. తమ్మిలేరు పథకములు వెంటనే అమలుజరుపవలసినదని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

మరొక తీర్మానంలో వర్జీనియా పొగాకుపై అదనంగా పన్ను విధించుటవల్ల రైతులకు తీరని నష్టం గల్గునని పేర్కొన్నారు.

జిల్లా బోర్డు వద్దే ప్రారంభించబడి అసంపూర్తిగానున్న రోడ్లు వంతెన నిర్మాణం కార్యక్రమములు ద్రవ్యాభావంచే మూడు సంవత్సరములుగా నిలుపుచేయబడినవి గాన లోగడ ఖర్చుపెట్టిన ధనం, నిరుపయోగమగుచున్నదిగాన ఆయా పనులు పూర్తి అగుటకు—అనగా మార్చినెల లోపల [illegible] స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వమును కోరిన గ్రాంటు నాలుగున్నర లక్షల రూపాయలు వెంటనే ప్రభుత్వం గ్రాంటు చేయవలసినదని కోరుతూ తీర్మానించారు.

"భూదాన యజ్ఞమునకు కాంగ్రెసు కార్యకర్తలందరు పూర్తి సహకారమివ్వాలని, జిల్లా కాంగ్రెసు సంఘంతరఫున వినోబాభావేతో ఈ జిల్లాలో సంచారం చేయవలసినదని శ్రీ [illegible] కోరుతూ, ప్రతి తాలూకా, ఫిర్కా, గ్రామ కాంగ్రెసు సంఘ కార్యకర్తలు సహకరించుట, మరి తాలూకా కాంగ్రెసుసంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆయా తాలూకాలలో శ్రీ బావేగారి యాత్రలో పాల్గొని, యాత్ర జయప్రదం చేయాలని ఆకాంక్షిస్తూ తీర్మానించారు.

జిల్లా కాంగ్రెసు సంఘానికి [illegible] వారిని ఏకగ్రీవంగా కో-ఆప్ చేశారు: శ్రీమతులు వేదవల్లి తాయారమ్మ, కోమూరి సుభద్రాదేవి, పెండ్యాల అనసూయాదేవి, [illegible] చుక్కమ్మ, [illegible] అన్నపూర్ణమ్మ, మంత్రిప్రగడ సూర్యప్రకాశమ్మ, [illegible] గార్లును, మరియు [illegible], శ్రీయుతులు [illegible], [illegible] రామచంద్రరావు, ఘంటసాల అంజయ్య, తాడేపల్లి మునలయ్య, జాని సుబ్బన్న, మరి కొమ్ము రామచంద్రరావుగార్లు.

సభకు శాసనసభ్యులు శ్రీ ముల్పూరి రంగయ్య, శీర్ల బ్రహ్మయ్య, [illegible] కోదండరామయ్యగార్లున్నూ, శ్రీ [illegible] వెంకటనారాయణగారు హాజరైనారు.

156 మంది సభ్యులకు 98 మంది సభకు హాజరైనారు. (ను. వి.)

ప్రతి పట్టణంలోను రెండు, మూడురోజుల మకాం

మునిసిపాలిటీల పారిశుద్ధ్య కార్యక్రమం పరిశీలనకై మంత్రి నాగేశ్వరరావుగారి నిర్ణయం

కర్నూలు, అక్టోబర్ 30—మునిసిపల్ పట్టణాలలోని స్థితిగతులను స్వయంగా పరిశీలించడానికి ప్రతి పట్టణంలోను రెండు మూడు రోజులు గడపడానికి తాను నిశ్చయించుకున్నట్లు స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ పి. వి. నాగేశ్వరరావుగారు నేడిక్కడ చెప్పారు.

మునిసిపల్ పట్టణాల అభివృద్ధికి తాను చేసిన సూచనలు ఎంతవరకు అమలుపరచబడినవో తెలుసుకొనే నిమిత్తం ఆ పట్టణాలను నిర్ణీతకాలాలలో తిరిగి సందర్శించడం కూడా అవసరం కాగలదని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాలోని కోడుమూరు, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, ఎల్లర్తి పంచాయతీలను, ఆదోని మునిసిపాలిటీని సందర్శించిన తర్వాత మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు నేటి ఉదయం ఇక్కడికి తిరిగి వచ్చారు.

ఆ ప్రాంతాలలో ఏ ఒక్కదానిలో కూడా పారిశుద్ధ్య పరిస్థితులు సంతృప్తికరంగా లేవని. పంచాయతీలకు వచ్చే రాబడులతో యింకా ఎంతో చెయ్యడానికి వీలున్నప్పటికీ పంచాయతీ పరిపాలన అభివృద్ధి చెందుతున్న దన్న విషయం స్పష్టమైందని, ప్రజలకు ఇతోధిక సౌకర్యాలను కల్పించడానికి పన్నులను కూడా పెంచడానికి అవకాశాలు కలవని ఆయన పేర్కొన్నారు.

ఆ ప్రదేశాలలో ప్రతి దానిలోను పబ్లిక్ స్థలాలను ఆక్రమించిన కేసులు పెక్కు కలవని, స్థానిక అధికారులు వాటిని నివారించలేక పోయారని మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు తెలిపారు.

ద్వితీయ ప్రణాళికలో స్త్రీ సంక్షేమ పథకాలు

ఆంధ్రకు 35 లక్షలు కేటాయింపు

కర్నూలు, అక్టోబర్ 30—ఆంధ్రరాష్ట్రం ద్వితీయ ప్రణాళికలో చేర్చబడిన మహిళా సంక్షేమ పథకాలలో మూడు సేవాగృహాలను, రెండు రక్షణ గృహాలను స్థాపించడానికి సంబంధించినవి కలవు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో ఈ శాఖకు సంబంధించిన పథకాల అమలుకు 35 లక్షల రూపాయలు కేటాయించబడినవి.

స్టేట్ వుమన్ వెల్‌ఫేర్ ఆఫీసర్ కుమారి జమునాబాయ్‌గారు నేడిక్కడ మాట్లాడుతూ, మూడు సేవాగృహాలలో ఒకటి ప్రస్తుతం మద్రాసులోవున్న రాష్ట్ర మహిళాసంక్షేమ శాఖ కార్యాలయం ఎక్కడికి తరలించబడుతుందో అక్కడ ప్రారంభించబడగలదని, రక్షణ గృహాలలో ఒక దానిని తిరుపతిలో స్థాపించాలని సూచించబడిందని చెప్పారు.

సేవా గృహాలు అనాథ స్త్రీల పునరుద్ధరణకు ఉద్దేశించబడినవని, వ్యభిచారానికి లోనైన స్త్రీలకోసం రక్షణ గృహాలు తలపెట్టబడినవని, రక్షణ గృహాలలో అట్టి స్త్రీలకు కొంతకాలంపాటు శిక్షణ నిచ్చిన తర్వాత వృత్తి విద్యలో శిక్షణ పొందడానికి సేవా గృహాలలోకి తీసుకొనబడుతారని ఆమె వివరించారు.

ప్రతి సేవా గృహానికొక ఆశ్రిత గృహాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించబడిందని, సేవాగృహాలలో వృత్తి విద్యలో శిక్షణ పొందడానికి వీలుగా ప్రాథమిక శిక్షణ ఇవ్వడానికి అట్టి గృహాలు అవసరమని కుమారి జమునాబాయ్‌గారు పేర్కొన్నారు.

ద్వితీయ ప్రణాళికలో శిక్షణ కార్యక్రమాలకు, సంక్షేమ కేంద్రాలలో చేతివృత్తులలో శిక్షణ ఇవ్వడానికి, పిల్లలకు "క్రెచెస్" ఏర్పాటుకు సంబంధించిన పథకాలు కూడా కలవు.

రాష్ట్ర మహిళా సంక్షేమశాఖకు ప్రస్తుతం 55 శాఖలు కలవని, 115 సంక్షేమ కేంద్రాలు నిర్వహింపబడుతున్నవని, ఆ శాఖలో అయిదేళ్ళకంటె ఎక్కువ సంవత్సరాలనుంచి పని చేస్తున్న ప్రాంతాలలో జిల్లా కేంద్రాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మాజీ—నేరస్థజాతుల సెటిల్‌మెంట్లు మినహా మిగతా ప్రాంతాలలోని శాఖలను [illegible] గ్రామాలకు తరలించాలని ప్రతిపాదించబడిందట.

ఏ ప్రాంతాలనుంచి అయితే శాఖలు తరలించబడుతాయో ఆ ప్రాంతాలలో మహిళా సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి తగుచర్యలు తీసుకొనబడగలవని ఆమె చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఏడుగురు అసిస్టెంట్ వుమెన్ వెల్‌ఫేర్ ఆఫీసర్లు కలరని, అందులో ముగ్గురు ఒక్కొక్కరు రెండు జిల్లాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొనబడింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28—అఖిల భారత హిందూ మహాసభ కార్యవర్గం నేడిచ్చట శ్రీ ఎన్. సి. చటర్జీ అధ్యక్షతను సమావేశమై ఫజల్ అలీ కమిషన్ నివేదికను గురించి చర్చలు ప్రారంభించింది. నేటి చర్చలలో మహారాష్ట్ర, మధ్యభారత్, విదర్భ, పంజాబు రాష్ట్రాల నిర్మాణ సమస్యలు ప్రధానాంశంగా వున్నవని తెలుస్తున్నది. రేపటికి గాని వీరి తీర్మానం తయారు కాదని చెప్పబడుతున్నది.

నెహ్రూ హెచ్చరిక

(1 వ పేజీ తరువాయి)

ప్రపంచంలో వస్తుసమృద్ధితో కూడిన యుగాన్ని అవతరింపజేశాయి. కనుక ప్రపంచంలో నిజానికి ఇప్పుడు సంఘర్షణలు వుండవలసిన పని లేదు.

"ఒకవేళ పోటీ అంటూ ఏదైనా వుండవలసివస్తే, అది మానవకోటికి ఎవరు ఎక్కువ మేలు చేకూర్చగలరనే విషయంలో పరస్పర స్నేహసామరస్యాలతో వుండడం మంచిది నేడు ప్రపంచంలో గల ప్రజల సర్వశక్తులు ఆయుధ నిర్మాణం మున్నగు అనర్థకర విషయాలపైకాక శాంతియుత లక్ష్యాల సాధనపై కేంద్రీకరింపబడి సమైక్య కృషి కొనసాగితే మానవకోటికి ఎంతగా సుఖ సౌభాగ్యాలు చేకూరగలవో ఒక్కసారి ఆలోచించి చూడండి. అప్పుడు సంఘర్షణలకు తావే వుండబోదనడం స్పష్టమే. స్నేహపూర్వకమైన అట్టి పోటీ ఇతోధికంగా సత్కృషికి పురికొల్పగలదు. అట్టి కృషి చేసేవారే ప్రజల గౌరవాభిమానాలను చూరగొనగలరని నేను వేరే చెప్ప నవసరంలేదు.

"ఇంతటి బ్రహ్మాండమైన ప్రదర్శనాన్ని ఏర్పాటుచేసినందుకు దీని నిర్వాహకులను, భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్యవారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీనిని ఏర్పాటుచేసినవారు ఇటీవల ఉత్తర, తూర్పు ఇండియాలు, ముఖ్యంగా ఢిల్లీ నగరం వరద దెబ్బకు గురి అయిన ఫలితంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. అయినప్పటికీ, పైకారణంవల్ల కొన్ని ప్రదర్శనశాలల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా, మొత్తంమీద నేడు ప్రారంభోత్సవం జరగడానికి అనువున్న ప్రకారం ఏర్పాటులన్నీ పూర్తి చేయబడడం ముదావహం. ఒక్క ఇండియాలోనే కాక, బహుశా మొత్తం ఆసియా ఖండంలోనే ఎన్నడూ కని విని యెరుగనంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేయబడిన ఈ అపూర్వ ప్రదర్శనంలో పాల్గొని దీనికి అంతర్జాతీయ గౌరవాన్ని సంతరించిన విదేశాల కన్నింటికి ధన్యవాదా లర్పిస్తున్నాను.

సమృద్ధి యుగం

"ప్రపంచంలో నేడు శరవేగంతో అనేక విధములైన మార్పులు వచ్చి పడుతున్నవి. ప్రపంచం ఇలాగ క్షణ క్షణంమారిపోతున్న విషయాన్ని బహుశా భారతీయులు పూర్తిగా అర్థం చేసుకొని వుండకపోవచ్చు. అంత ఎందుకు, ఇండియాలోనే పెద్ద పెద్ద మార్పులు వస్తున్నవి. రెండు మూడేళ్ళక్రిందట ఇండియాను వచ్చి వెళ్ళినవారు మళ్ళీ యిప్పుడువస్తే ఈ విషయం చక్కగా బోధపడగలదు. కాగా, సాంకేతిక విజ్ఞానశాస్త్ర పరిశోధనల ఫలితంగా మొత్తం ప్రపంచమే ఎప్పటికప్పుడు మారిపోతున్నది. విజ్ఞాన శాస్త్రాలు, [illegible] పొందించబడుతున్న వాటి పరిశోధనల ఫలితాలు ప్రపంచానికి అవసరమైన వస్తు సముదాయాన్నంతను సమృద్ధిగా ఉత్పత్తి చేసుకోడానికి మానవకోటికి చాలినంత శక్తిని ప్రసాదిస్తున్నది. మన మిప్పుడు వస్తుసమృద్ధితో కూడిన యుగంలో జీవించవలసివున్నది. కాని ఇండియా మున్నగు అనేక ఆసియన్ దేశాలు ఇప్పటికీ అవసర వస్తువుల కొరతతో బాధపడుతూ దారిద్ర్య యుగంలో సతమతమవుతున్నమాట మాత్రం నిజం. ఏమైనా, సిద్ధాంతరీత్యా, కార్యరూపేణ కూడా విజ్ఞాన శాస్త్రాలు మనకు ప్రసాదిస్తున్న శక్తులన్నింటిని శాంతియుతంగా, సక్రమంగా వినియోగించుకొనగలిగిననాడు, దీనిని వస్తుసమృద్ధితో సౌఖ్య, సౌభాగ్యాలతో తులతూగే యుగంగా రూపొందించుకొనగలమని నిరూపించవచ్చు.

"ఇటీవల అణుశక్తి విపరీతంగా అభివృద్ధి చేయబడుతున్నది. తత్ఫలితంగా మానవునికి శ్రమను తగ్గించడానికి అనేక [illegible] కొత్తకొత్త యంత్రాలు సృష్టించబడుతున్నవి. అయితే, మానవుడు ఈ యంత్రాలను ఎంతవరకు అదుపులో వుంచగలడు? ఈ యంత్రాలు భౌతికంగాను, మానసికంగాను మానవుని వ్యక్తిత్వానికి భంగకరంగా అతనిపై ఎంతవరకు ఆధిపత్యాన్ని చలాయించగలవు అన్నదే ఇప్పుడు అతిముఖ్యమైన ప్రశ్న. ఇది అత్యంత ప్రధానమైన ప్రశ్న అని చెప్పడం తప్పు. దీనికి నేను సమాధానం చెప్పజాలను.

"మనం యంత్రాలను వినియోగింపకొనకుండా వుండలేము. యంత్రాలే నేటి సమస్యలను పరిష్కరించగలవుగనక వాటిని మనం దూరంగా త్రోసివేయలేము. మనకు యంత్రాల వినియోగించడం ఎలాగా తప్పనప్పుడు ఉత్తమమైన, పెద్దపెద్ద యంత్రాలను మనం సంపాదించుకోవలసి వుంటుంది.

"కాగా, యంత్రం మానవుని సౌఖ్య సౌభాగ్యాలను ఇనుమడింపజేయడానికి ఉద్దేశించబడిందనడం న్యాయం. ఒకవేళ ఆ యంత్రం అందుకు భిన్నంగా మానవునికి అష్టకష్టాలను తెచ్చిపెట్టగల పక్షంలో మనం పెడదారిని వదిలిపోయి సర్వనాశనాన్ని కొని తెచ్చుకొన్నామన్న మాటే. అందుచేతనే ఈ యంత్రాలు మానవాభ్యుదయ సాధనపక్షంలో, సహానుభూతిగల దృక్పథంతో అనుకంపతో మాత్రమే వినియోగించబడాలని, మానవుడు మరలకు దాసుడు కారాదని నేను స్పష్టం చేయదల్చుకున్నాను. లేనిపోతే, యంత్రం మానవుని ప్రయోజనాలకు దూరమైపోయి యుద్ధంలో సైనికవాదుల చేతులలో పడినప్పటివలె సర్వ విధ్వంసాన్ని తెచ్చిపెట్టడం తథ్యం.

"నేడు ప్రపంచంలో [illegible] ప్రజలు [illegible] ఆదర్శాలతోను, లక్ష్యాలతోను సంఘటితమై వున్నవి, విశేషంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రజలకు కావలసిన తిండి, బట్ట, కొంప మున్నగు ప్రాథమిక అవసరాలనుతీర్చి ఇతర విషయాలను గురించి ఆలోచిస్తున్నవి. పోతే, ఇండియా, మున్నగు దేశాలో, తమ ప్రజలకు ప్రాథమిక అవసరాలను ఇంకా సంతరించవలసి వున్నవి. ఇవి కొన్ని ఆదర్శాలను, లక్ష్యాలను మనస్సులో వుంచుకొని కృషిచేయాలి. అయితే, ఏ ఆదర్శాలైనా, లక్ష్యాలైనా కడకు ప్రజలకు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడినట్టివే. భారత ప్రజలకు కావలసిన ఆహార వస్త్రాలను, గృహవసతి, విద్యా వైద్య సౌకర్యాలు మున్నగు వాటిని సంతరించడం విషయంలో మేము అభివృద్ధిని సాధించగలమని నేను నిస్సందేహంగా చెప్పగలను. కాని, యూరోపియన్ దేశాలు, అమెరికా మున్నగు ఇతర పాశ్చాత్యదేశాలు తమ ప్రజల ప్రధానావసరాలను తీర్చి సంతృప్తిగా ఇతర విషయాలను గురించి ఆలోచిస్తూ వుండగా, ఇండియా మున్నగు ఆసియన్ దేశాలు ఇప్పటికీ తమ ప్రజల ప్రాథమిక అవసరాలను గురించి ఆలోచిస్తూ కూర్చోవలసిరావడంవల్ల వివిధ సమస్యలపట్ల పాశ్చాత్యదేశాలు, ప్రాచ్యదేశాలు అనుసరిస్తున్న దృక్పథంలో విశేషమైన వ్యత్యాసం కానవస్తున్నది.

"నేడు మనం అణుశక్తినిగురించి ఆలోచించినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే మన తత్త్వం కానవస్తున్నది. ఇట్టి మన తత్త్వం ఎంతవరకు మంచిదో, చెడ్డదో చర్చించడం నా పనికాదు. ప్రతినాగరిక వ్యక్తిలోను కొంతవరకు పాశవికత కూడా వుంటుంది. మన అందరిలోను మంచి, చెడ్డ అనే దేవాసుర లక్షణాలు రెండూ కూడా మిశ్రమై వుంటాయి. అయితే, జాతీయ వ్యవహారాలలో నేమి, అంతర్జాతీయ వ్యవహారాలలో నేమి మనలోని పశుప్రవృత్తి అంత బాహాటంగా, కయ్యానికి కాలు ద్రవ్వే విధంగా ప్రకోపించడానికి అవకాశ మివ్వడం తగునా, అవసరమా అనేదే ఇప్పుడు ప్రశ్న.

"ఇండియాలో మేము కూడా ఒక్కొక్కప్పుడు తప్పులను, చెడ్డపనులను చేయక పోవడంలేదు. మేము ఒక వైపున పెద్ద పెద్ద ఆదర్శాలను గురించి కబుర్లు చెబుతూ వుంటాము; మరొక వైపున రాష్ట్రీయ దురభిమానాన్ని, అత్యంత సంకుచితమైన కులమతతత్త్వాలను ప్రదర్శిస్తున్నాము. కనుక, ఇతర దేశాలనుంచి మేము నేర్చుకోవలసిన విషయాలు అనేకం వున్నవి. ఇతరులు కూడా మా వద్దనుంచి నేర్చుకోవలసిన దేమైనావుంటే ఆ విషయాన్ని వారే చూచుకుంటారు. ఇంతకు ఏ దేశంవారికైనా కడకు మానవజాతికి శ్రేయస్సౌభాగ్యాలను సమకూర్చడమే ప్రధానలక్ష్యం కావలసివున్నది.

కమ్యూనిటీ ప్రాజెక్టులు

"ఇండియాలో కమ్యూనిటీ ప్రాజెక్టులు అమలు జరపబడుతున్నవి. గ్రామీణ జీవిత విధానాన్నే పూర్తిగా మార్చివేయగల ఈ ప్రాజెక్టులకు అమిత ప్రాముఖ్యం కలదు. అయినా, ఇండియాలోను, తక్కిన ఆసియా దేశాలలోను ఇప్పటికీ దారిద్ర్య దేవత తాండవిస్తున్నది. దీనిని మనం నిర్మూలించాలి, ఈ విషయాలను గురించి ఆలోచించినప్పుడల్లా ఒకప్పుడు గాంధి మహాత్ముడు చెప్పిన అమృత వాక్కులు జ్ఞప్తికి వస్తూవుంటాయి. "జీవితంలో మీ ధ్యేయం ఏమిటి?" అని ప్రశ్నించగా, "ప్రతికంటినుంచి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేయడమే" నని గాంధీజీ బదులు చెప్పారు. మహాత్ములకు ఇది సాధ్యమేమో నాకు తెలియదు. అల్పులమైన మనకు మాత్రం అది సాధ్యంకాదు. అయితే, ఈ మహోన్నతాదర్శాన్ని మన ముందరం కూడా దృష్టిలో వుంచుకొని కృషి చేస్తే అపేక్ష తావే సాంతతోను, స్పర్థలతోను కూడిన పెడదారులలో పడిపోకుండా ఇతరుల పట్ల సహానుభూతితో వ్యవహరించి సన్మార్గంలో పురోగమించగల్గుతాము."

ప్రధాని నెహ్రూ మొదట హిందీలోను. తరవాత ఇంగ్లీషులోను ఉపన్యసించారు.

పండిట్ నెహ్రూ ఒక బటన్‌ను నొక్కడం ద్వారా భారత పారిశ్రామిక ప్రదర్శనానికి ప్రారంభోత్సవం చేశారు. ఆయన ఆ బటన్‌ను నొక్కడంతోనే ఆకర్షణీయమైన ఒకపట్టుతెర ప్రక్కకు తొలగిపోయింది. కన్నుల పండుగగా అలంకరింపబడిన ప్రదర్శనం ఆవరణ సింహ ద్వారం తెరవబడింది. అంతట, ఇండియా మంత్రులు, ఉన్నతోద్యోగులు, వివిధ సైన్యశాఖల ప్రతినిధులు, భారత దేశానికి, విదేశాలకు చెందిన వణిక్ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ప్రదర్శనం ప్రాంగణంలో నిర్మింపబడిన మండపంలో ప్రవేశించి, ఆసీనులై ప్రధాని నెహ్రూ ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు.

"ఆంధ్ర రైతు యాత్ర స్పెషల్"

ఏలూరు, అక్టోబర్ 29—భారతదేశం వివిధ ప్రాంతాలలోని ఉత్పత్తి కేంద్రాలను, కమ్యూనిటీ ప్రాజెక్టులను రైతులకు చూపి, ద్వితీయ పంచవర్ష ప్రణాళికా నిర్వహణలో సహకరించడానికి వీరిలో ఆసక్తిని కలిగించే నిమిత్తం ఇక్కడి సంఘ సేవా సమితి (సోషల్‌సర్వీస్ సమితి, ఏలూరు) ఆధ్వర్యాన "ఆంధ్ర రైతు యాత్ర స్పెషల్" ఉత్తరదేశ యాత్ర ఏర్పాటు చెయ్యబడుతున్నది.

ఈ రైలు జనవరి కడపటి వారంలో నర్సాపురంనుంచి బయలుదేరి నిడదవోలు, బెజవాడ, సికింద్రాబాద్‌మీదుగా ప్రయాణం చేస్తుంది.

ఇది రైతులకు మాత్రమే ఏర్పాటు చెయ్యబడుతున్నది. ఈ విషయాన్ని గురించిన వివరాలు తెలుసుకొనదలచినవారు "శ్రీ [illegible] రంగయ్య, బి. ఏ., కార్యదర్శి, ఆంధ్ర రైతు యాత్ర స్పెషల్ కమిటీ, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా"కు వ్రాయవచ్చు.

ఏపెల్ [illegible] సేల్స్ కంపెనీ లిమిటెడ్, అమెరికన్ కొనుగోలుదారులకు [illegible] ప్రింట్ [illegible] ఇతర కంపెనీలు అన్నీ [illegible] హెచ్చించినవి.

మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం

అత్యవసరమని కర్నూలు సభలో శ్రీమతి లక్ష్మీమేనన్ ఉద్ఘాటన

కర్నూలు, అక్టోబర్ 30—[illegible] కార్యక్రమాలలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా పాల్గొని [illegible] తోడ్పడాలని అఖిల భారత మహిళా సంఘాధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ మేనన్ నేడిక్కడ అభిప్రాయపడ్డారు.

అఖిలభారత మహిళా సంఘం ఆంధ్రశాఖ వార్షిక సమావేశం సందర్భంలో నేటి సాయంత్రం కోల్స్ మెమోరియల్ హాల్‌లో జరిగిన బహిరంగసభలో శ్రీమతి లక్ష్మీమేనన్ "స్త్రీల హక్కులు" గురించి ప్రసంగించారు.

పెక్కుమంది స్త్రీలు సభకు వచ్చారు.

రాజ్యాంగంప్రకారం పురుషులకు సమానహక్కు లున్నావో స్త్రీలకు కూడా ఆ హక్కులే కలవని, అయితే ఆ హక్కులను స్త్రీలు ఆచరణలో అనుభవిస్తున్నారో లేదో అన్నదే ముఖ్యప్రశ్న అని, హక్కులలో ఎక్కువ భాగం సివిల్ హక్కు లేనని, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులుకూడా లేనిదే స్త్రీలకు సివిల్ హక్కులున్నా ప్రయోజనం లేదని, హక్కులను ప్రకటించడం ముఖ్యంకాదని, వాటిని అమలు పరచడం కూడా అత్యవసరమని, కేవలం నిష్క్రియత్వంవల్ల ఆచరణలో స్త్రీలు హక్కులను కోల్పోకుండా చూడవలసిన బాధ్యత మహిళా సంఘాలపై కలదని ఆమె తెలిపారు.

ఎన్నికలలో పోటీ చెయ్యడానికి స్త్రీలకు హక్కులు కలవని, ఎన్నికల ఖర్చులను భరించ లేనందున ఆ హక్కులను స్త్రీలు ఆచరణలో కోల్పోతున్నారని, సరియైన విద్యార్హతలు లేని కారణాన ఉన్నత పదవులను స్త్రీలు అలంకరించలేకపోతున్నారని, అట్టి హక్కులను అనుభవించడానికి ఆర్థిక విషయాలలో స్త్రీలకు స్వాతంత్ర్యమవసరమని, స్త్రీలు తమకు యివ్వబడిన హక్కుల ప్రకారం రాజకీయాలలో గాని, ఇతర ప్రజావ్యవహారాలలో గాని పాల్గొనడానికి ప్రతికూలమైన వాతావరణమున్న నేటి సాంఘిక పరిస్థితులలో హక్కులు ప్రకటించబడినంత మాత్రాన ప్రయోజనమేమీ లేదని శ్రీమతి లక్ష్మీమేనన్ ఉద్ఘాటించారు.

సమాజానికి బరువుకాకుండా ఉత్తమ భార్యలుగా, ఉత్తమ తల్లులుగా, ఉత్తమ పౌరులుగా వుండడానికే స్త్రీలు హక్కులు కోరాలని, మన దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు కలవని, మనదేశం అభివృద్ధిచెందాలంటే ఆర్థిక అసమానతలను తొలగించడానికి సక్రమ గృహనిర్మాణానికి యత్నించవలెనని, సంఘంలో అందరకు సమానమైన అవకాశాలు యివ్వబడాలని ఆమె పేర్కొన్నారు.

అఖిలభారత మహిళాసంఘ కార్యదర్శిని శ్రీమతి పుష్పా మెహతా ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో మహిళా [illegible]గిస్తూ, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రచనా సందర్భంలో మహిళా సంఘాల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాలలో మహిళా సంక్షేమ పథకాలను అమలు పరచడంలో మహిళా కార్యకర్తలు పెక్కు చిక్కులను ఎదుర్కొనవలసి వచ్చిందని, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో సమర్థంగా పాల్గొనడానికి మహిళలకు నేటి సాంఘిక పరిస్థితులే ప్రతిబంధకంగా వున్నవని, గృహ కార్యక్రమాలను చక్కబెట్టుకోడానికే స్త్రీలు రోజులో ఎక్కువ కాలాన్ని వినియోగించవలసి వున్నదని, "క్రెచెస్"ను ఏర్పాటు చెయ్యడం ద్వారాను, [illegible] కల్పించడం ద్వారాను స్త్రీలు మరింత ఎక్కువ కాలాన్ని సంక్షేమ పథకాల నిర్వహణలో వినియోగించడానికి తగు అవకాశాలను కల్పించాలని శ్రీమతి పుష్పా మెహతా పేర్కొన్నారు.

శ్రీమతి రామసుబ్బమ్మగారు తన అధ్యక్షోపన్యాసంలో హిందూ కోడ్ బిల్లును గురించి వివరించారు.

ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది, శ్రీమతి [illegible], శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, శ్రీమతి అమ్మన్నరాజాగార్లు పంపిన సందేశాలను ఆంధ్రరాష్ట్రశాఖ కార్యదర్శిని కుమారి లక్ష్మీరెడ్డిగారు సభలో చదివారు. కర్నూలు శాఖ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి. యస్. జాన్ వందన సమర్పణ చేశారు.

గుంటూరులో నర్సరీ స్కూలు ప్రారంభోత్సవం

గుంటూరు, అక్టోబర్ 29—[illegible] కేంద్రంలోని ఆధ్వర్యాన 23 న తేదీ శ్రీమతి ప్రమీలా భగవాన్‌దాస్ గారిచే నర్సరీ స్కూలు ప్రారంభోత్సవం చెయ్యబడింది.

శ్రీమతి రమణమ్మ చంద్రారెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు.

ప్రారంభోత్సవ సభలో శ్రీమతి కొండా పార్వతమ్మ, శ్రీమతి టి. సుబ్బులక్ష్మి, శ్రీ బి. కె. విశ్వేశ్వరరావుగార్లు ప్రసంగించారు.

బాలికల నాట్య, కోలాట ప్రదర్శనములను శ్రీమతి టి. సుబ్బులక్ష్మిగారు నిర్వహించారు. కరుణశ్రీగారిచే రచింపబడిన "కరుణామయి" నాటకమును శ్రీ బి. కె. విశ్వేశ్వరరావుగారి దర్శకత్వమున బాలబాలికలు చక్కగా ప్రదర్శించారు.

కార్యదర్శి వందన సమర్పణ, తరువాత జాతీయ గీతంతో సభ ముగిసింది.

శ్రీ వేమిక

[illegible]గారి మృతి

[illegible], అక్టోబర్ 28—[illegible] గోదావరిజిల్లా [illegible] గ్రామవాసులు, ఆంధ్ర దేశమున సుప్రసిద్ధులు సాంగవేద పండితులు, [illegible] వేదశాస్త్రము [illegible] 19 సంవత్సరాలు

ఆయుధ విసర్జనపై చర్చకు రష్యా ప్రతిపాదన

సహితి రాజకీయ సంఘం త్రోసివేత

న్యూయార్క్, అక్టోబర్ 28— ఒక వైపున జెనీవాలో అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతూ వుండగానే మరొకవైపున ఇక్కడ ఆయుధ విసర్జన సమస్యపై సమగ్ర చర్చ జరిపించాలని సోవియట్ యూనియన్ కొత్తగా చేసిన ప్రతిపాదనను మిత్రరాజ్య సమితి రాజకీయ సంఘం నేడు త్రోసిపుచ్చింది.

ఇందుకు బదులుగా మానవుల ఆరోగ్యంపైన, రక్షణపైన రేడియో ధార్మికశక్తి ప్రభావాన్ని గురించి, అణ్వస్త్రాల ప్రయోగాల ప్రభావానికి సంబంధించిన సమాచారం ప్రజలందరకు వెల్లడించబడాలనే విషయాన్ని గురించి రాజకీయ సంఘం నిర్ణయించింది.

తూర్పు పాకిస్తాన్‌లో బెంగాలీ పరిషత్తు

ముఖ్యమంత్రి ప్రకటన

ఢాకా, అక్టోబర్ 28— తూర్పుపాకిస్తాన్ ముఖ్యమంత్రి అబుహుస్సేన్ సర్కార్ నేడిక్కడ బహిరంగసభలో మాట్లాడుతూ, 21 సూత్రాలుగల ఎన్నికల ప్రణాళికలో రెండు సూత్రాలను అప్పుడే తన ప్రభుత్వం అమలు జరిపిందన్నారు.

సెక్యూరిటీ ఖైదీలనందరినీ విడుదల చేయడం, జమీందారీల రద్దుకు నిర్ణయించడం ఆ రెండు కార్యక్రమాలుగా ఆయన వివరించారు.

భాషాసమస్యపై ప్రదర్శనం జరిగిన సందర్భంలో 1952 ఫిబ్రవరి 21 వ తేదీన పోలీసులు కాల్పులు సాగించడంవల్ల మరణించిన వీరవరుల స్మారకార్థమై ఫిబ్రవరి 21 వ తేదీ సెలవుదినంగా ప్రకటించబడగలదని కూడా ఆయన వెల్లడించారు.

బెంగాలీ కళాపరిషత్తును స్థాపించడానికి తన ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే దానికి ప్రారంభోత్సవం జరగగలదని చెబుతూ, ఎన్నికల ప్రణాళికను అమలుజరపడానికి తన మంత్రివర్గం కృతనిశ్చయమై వున్నదనడానికి ఇవే తార్కాణా లన్నారు.

కెనడా విదేశ మంత్రి పియర్సన్

8 వ తేదీన లాహోర్ ఆగమనం

లాహోర్, అక్టోబర్ 28— కెనడా విదేశాంగ మంత్రి లెస్టర్ పియర్సన్ నవంబర్ 8 వ తేదీన ఇక్కడికి రాగలడని అధికార పూర్వకంగా తెలుస్తున్నది.

కొలంబో ప్రణాళిక కింద నిర్మింపబడుతున్న ప్రణాళికను, ఇతర ప్రాంతాలను సందర్శిస్తారు.

పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రం ముఖ్యమంత్రి డాక్టర్ ఖాన్ సాహెబ్‌ను, పశ్చిమ పాకిస్తాన్ మంత్రులను కలుసుకొని, తర్వాత కరాచీ వెళ్ళి పాకిస్తాన్ ప్రధాన మంత్రి చౌధరి మహమ్మద్ అలీని ఆయన కలుసుకుంటాడు. సింగపూర్‌లో జరిగిన కొలంబో ప్రణాళిక సలహా సంఘం సమావేశంలో పాల్గొనడానికి ఆయన యూరప్‌లోను, రష్యాలోను పర్యటించాడు.

కోయంబత్తూరు మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ లభించింది.

లంకలో అధికార భాషా సమస్యపై రౌండ్‌టేబుల్ సమావేశానికి యోచన

కొలంబో, అక్టోబర్ 29— తమిళ, సింహళ భాషలలో ఏది అధికార భాషగా వుండాలనే సమస్యపై ఏర్పడ్డ విభేదాల తొలగింపుకు ప్రముఖ తమిళ, సింహళ నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపించడం విషయమై లంక ప్రభుత్వ మంత్రులు యోచిస్తున్నారని నేడు తెలియవస్తున్నది.

సింహళ భాషే అధికారభాషగా నిర్ణయించబడే పక్షంలో తమిళభాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనే వాదం ఉన్నత వర్గాలవారికి ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నదని మంత్రివర్గానికి చెందిన ఒక ఉద్యోగి అన్నాడు.

ఏది అధికారభాషగా వుండాలన్న సమస్య ఇటీవల కొన్ని రోజులుగా తీవ్ర వాదోపవాదాలకు దారితీయడంతో 55 లక్షలమంది సింహళీయులకు, 15 లక్షల మంది తమిళులకు మధ్య చిరకాలంగా నెలకొనివున్న స్నేహబంధాలు దుర్బలమైపోనుండడం విచారకరమనే వీరు భావిస్తున్నారని కూడా ఈ ఉద్యోగి అన్నాడు.

ఈ సమస్యపై నాయకుల మధ్య సమాలోచనలు జరిపించి ఏదో ఒక విధంగా ఆచరణ సాధ్యమైన పరిష్కారమార్గం నిర్ణయించని పక్షంలో లంక సమైక్యతకు తీవ్రమైన ప్రమాదం సంభవించకపోదని మంత్రివర్గంలోనివారు విశ్వసిస్తున్నారని కూడా ఈ ఉద్యోగి అన్నాడు.

అయితే ఈ రౌండ్‌టేబుల్ సభ ఎప్పుడు జరిగేదీ, ఎవరు ఆహ్వానించబడేదీ యింకా తెలియ లేదు.

ఇదే సమయంలో తమిళం అధికార భాషగా వుండాలని కొందరు, సింహళ భాషనే అధికారభాషగా నిర్ణయించాలని కొందరు, రెండు భాషలుకూడా అధికారభాషలుగా వుండాలన్న ప్రభుత్వ విధానమే కొనసాగించబడాలని కొందరు బహిరంగసభలలో తమ వాదాలను కొనసాగిస్తూ వున్నారు.

కొలంబో, కాండీ మునిసిపల్ కౌన్సిల్స్ నిన్న ఈ సమస్యను చర్చించాయి.

కాండీ కౌన్సిల్ సింహళభాషే అధికారభాషగా వుండాలని తీర్మానించింది. కొలంబో కౌన్సిల్ రెండున్నర గంటలపాటు తర్జనభర్జనలకు పిమ్మట చర్చను వాయిదా వేసింది.

పరిశ్రమల, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి సర్ కాంతయ్య వైద్యనాథన్ నిన్న ఒక సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ విధానమే సముచితమైనదని అన్నారు.

లంకలోని తమిళులు తమ ప్రతిపత్తికిగాని, భాషకుగాని న్యూనత ఆపాదింపబడడానికి ఎన్నడూ సహించబోరని, మైనారిటీలసహా ప్రజల అభిమతానికి అనుగుణంకాని పరిపాలన ప్రజాస్వామికం కానేరదనికూడా ఆయన అన్నారు.

జైపూర్‌లో ప్రెసిడెంట్ ప్రసాద్

జైపూర్, అక్టోబర్ 29— ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేటి సాయంత్రం విమానంలో ఇక్కడికి వచ్చాడు. రాజప్రముఖ్, ముఖ్యమంత్రి, తదితర మంత్రులు ఆయనకు స్వాగత మిచ్చారు.

గ్వాలియర్, అక్టోబర్ 29— ఫజల్ అలీ కమిషన్ సిఫారసుచేసిన విధంగా మధ్యభారత్‌ను, మధ్యప్రదేశ్‌లో విలీనం చేసినట్లయితే మధ్యభారత్ ఆర్థికాభివృద్ధి దెబ్బ తినగలదని ముఖ్యమంత్రి శ్రీ తఖ్తమల్ జెయిన్ నేడొక ప్రకటన చేశారు.

ఇండోనేసియాకు కొత్తయుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడు

కర్నల్ నసుటియన్ నియామకం

జకార్తా, అక్టోబర్ 28— ఇండొనేసియాలో యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడుగా కర్నల్ అబ్దుల్ హారిస్ నసుటియన్ నియమించబడినట్లు ఇండొనేసియన్ ప్రధాని మిస్టర్ బర్హనుద్దీన్ నేటి రాత్రి ప్రకటించాడు.

ఈయన ఇటీవలనే సైనికోద్యోగం నుంచి విరమించుకొన్న కమ్యూనిస్టు వ్యతిరేకి.

సెప్టెంబర్ 29 వ తేదీని జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకు చాలా వోట్లు వచ్చినవి.

కొత్త మంత్రివర్గం ఏర్పడినపుడు కమ్యూనిస్టు అనుకూలమైన ప్రభుత్వ స్థాపనకు కర్నల్ నసుటియన్ నాయకత్వంలో సైన్యం వ్యతిరేకించగలదని భావించబడుతూ వుంది.

మధ్యప్రాచ్యంలో రష్యా విధానం

మొలటాఫ్‌కు బ్రిటిష్ విదేశాంగమంత్రి ఆక్షేపణ

జెనీవా, అక్టోబర్ 29— ఈజిప్టుకు కమ్యూనిస్టు దేశాలు ఆయుధాలు రవాణా చెయ్యడంపట్ల బ్రిటిష్ విదేశాంగమంత్రి మాక్మిలన్ సోవియట్ విదేశాంగ మంత్రి ముష్యూర్ మొలటాఫ్‌కు తీవ్రమైన ఆక్షేపణ తెలియ జేశాడు.

నేటి అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశానికి పిమ్మటనే మిస్టర్ మాక్మిలన్ సోవియట్ విదేశాంగ మంత్రి ముష్యూర్ మొలటాఫ్‌ను కలుసుకొని అరగంటసేపు సంభాషించాడు.

చెకొస్లోవేకియా, ఈజిప్టుల ఆయుధాల బేరం మధ్యప్రాచ్యంలో శాంతికి తీవ్రమైన ముప్పు తేగలదనే బ్రిటన్ భావిస్తున్నదని మిస్టర్ మాక్మిలన్ సోవియట్ విదేశాంగ మంత్రితో నొక్కి చెప్పాడని రాజకీయవర్గాలవారు అన్నారు.

అమెరికా తరపున ఈ సందర్భంలో ఆక్షేపణ తెలుపడానికి అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ రేపు ముష్యూర్ మొలటాఫ్‌ను కలుసుకొంటున్నాడు.

వారాంతంలో తన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే నిమిత్తం ఫ్రెంచి విదేశాంగ మంత్రి ముష్యూర్ పినే పారిస్‌కు వెళ్ళిరావడానికి ఏర్పాటు చేసుకొన్నందున ఆయన ముష్యూర్ మొలటాఫ్‌ను కలుసుకొనబోవడం లేదు.

పాశ్చాత్య అగ్రరాజ్యత్రయం విదేశాంగ మంత్రులు నేటి ఉదయం సమావేశమై మధ్యప్రాచ్యం పరిస్థితిని గురించి కొంతసేపు చర్చించారు.

వీరు సోమవారంనాడు తిరిగి సమావేశమై ఈ విషయమై సమగ్రంగా చర్చిస్తారు.

ఇదే సమయంలో ఈజిప్షియన్ ప్రభుత్వ విదేశాంగమంత్రి డాక్టర్ మహమ్మద్ ఫౌజీ, బ్రిటన్‌లోని సౌదీ అరేబియా రాయబారి షేక్ హఫీజ్ వహాబాల స్విట్జర్లండ్‌ను ఎందుకు సందర్శిస్తున్నదీ దీనిగూఢంగా వున్నది.

మిత్రరాజ్యసమితిలో ఈజిప్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ ఫౌజీ కయిరోకు తిరిగివస్తూ రేపు జ్యూరిక్ చేరుకుంటున్నాడు.

ఇజ్రాయల్ ప్రధానితో సోమవారంవరకు సమావేశానికి సోవియట్ విదేశాంగ మంత్రి ముష్యూర్ మొలటాఫ్ అంగీకరించని కారణం బహుశా మిస్టర్ షారెట్‌తో సమావేశానికి ముందుగా ఈజిప్షియన్ విదేశాంగ మంత్రితో సంభాషించదలచుకొనడమే కావచ్చునని కొందరు రాజకీయవేత్తలు అన్నారు. అయితే అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రులలో ఎవరితోనైనా సమావేశానికి డాక్టర్ ఫౌజీ జెనీవాకు వస్తాడో రాడో తమకు తెలియదని ఇక్కడి ఈజిప్షియన్ అధికార వర్గాలవారు అన్నారు.

ప్రపంచ అణుశక్తి సంస్థ ప్రణాళిక

చర్చలలో పాల్గొనడానికి ఇండియా సమ్మతి

('ఆంధ్రప్రభ' ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, అక్టోబర్ 29— అంతర్జాతీయ అణుశక్తి సంస్థాపనకు సంబంధించిన ప్రణాళికపై వాషింగ్టన్‌లో డిసెంబర్ మాసాన జరిగే చర్చలలో పాల్గొనవలసినదిగా కోరుతూ అమెరికా అందజేసిన ఆహ్వానాన్ని ఇండియా అమోదించగలదని నేడు యిక్కడ తెలియవస్తున్నది.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రాజకీయ సంఘంలో శ్రీ వి. కె. మీనన్ సూచించిన సవరణలను పాశ్చాత్య రాజ్యాలు ఆమోదించడంవల్లనే యిది సాధ్యపడుతున్నదట.

యూరప్ రక్షణపై చర్చలో యిప్పటికీ ప్రతిష్ఠంభన

జర్మనీ సమస్యనుకూడా యూరప్ రక్షణతో చేర్చి, చర్చించవచ్చునని డల్లెస్ సూచన

జెనీవా, అక్టోబర్ 28— అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగమంత్రులు నేడు నాలుగుగంటలసేపు చర్చలు జరిపినా యూరప్ రక్షణసమస్యపై ఏర్పడివున్న ప్రతిష్టంభనను తొలగించుకోలేకపోయారు.

నేటి సమావేశం పూర్తిగా ఉభయపక్షాలు తమ ప్రతిపాదనలనే సమర్థించుకొంటూ రెండవ పక్షం ప్రతిపాదనలను విమర్శించడంతోనే సరిపోయిందని సమావేశవర్గాలవారు అన్నారు.

నేటిచర్చలలో ఫలితం ఏమీ కానరాలేదని, విదేశాంగమంత్రులు సోమవారంనాడు ఎజెండాలోని మూడవ అంశం— తూర్పు, పశ్చిమ యూరోపియన్ రాజ్యాల సంబంధాలపై చర్చకు ఉపక్రమించవచ్చుననీ వీరు అన్నారు.

ఈ అంశాన్ని ముందు చర్చించి విభేదాలను వదిలివేస్తారనీ, వ్యవధివుంటే తిరిగి యూరప్ రక్షణ, జర్మనీ ఏకీకరణ సమస్యలను చర్చిస్తారనీ వీరు అన్నారు.

అయితే ఉభయ పక్షాల వాదాలకు మధ్య ఎక్కువ అంతరం వున్నందున విభేదాలు తొలగే అవకాశం కనిపించడని పరిశీలకులు అంటున్నారు.

యూరప్ రక్షణ ఒడంబడిక విషయంలో తాను కొన్ని అనుబంధ ప్రతిపాదనలను చేస్తాననీ, జర్మనీకి ఏకీకరణపై కూడా కొన్ని ప్రతిపాదనలను చెయ్యగలననీ జర్మనీపై చర్చల సందర్భంగా జర్మన్ ప్రాతినిధ్యం విషయం కూడా యోచించవలసి వుంటుందని సోవియట్ విదేశాంగమంత్రి ముష్యూర్ మొలటాఫ్ అన్నాడు.

అగ్రరాజ్యాల అధినాయకులు జులైలో యిచ్చిన ఆదేశాలలో యూరప్ రక్షణ, జర్మనీల సమస్య అని పేర్కొన్నందున ముందు యూరప్ రక్షణ సమస్యా పరిష్కారానికే యత్నించాలని నేడు కూడా ముష్యూర్ మొలటాఫ్ పట్టుపట్టాడు.

యూరప్ రక్షణ జర్మనీ ఏకీకరణ సమస్యలను రెండింటినీ కలిపే చర్చించవచ్చుననీ, రెండూ పరస్పర సంబంధం కలిగివున్నవనీ పాశ్చాత్య అగ్రరాజ్యత్రయం విదేశాంగ మంత్రులు అన్నారు.

యూరప్ సమష్టి రక్షణ ఒడంబడికకు రష్యా చేసిన ప్రతిపాదనలో జర్మనీ ప్రసక్తి లేనందున అది కలకాలం యిప్పటివలెనే చీలిపోయివుండడం రష్యా అభిమతమైనట్లు కనిపిస్తుందని అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ అన్నట్లు ఒక బ్రిటిష్‌వర్గంవారు వెల్లడించారు.

శిఖరాగ్ర చర్చలలో తమ అధినాయకుల ఆదేశాలకు అనుగుణంగా వున్నది పాశ్చాత్య అగ్రరాజ్యాల ప్రతిపాదనే కనక దానినే చర్చకు ప్రాతిపదికగా తీసుకోవలసివుంటుందని కూడా మిస్టర్ డల్లెస్ అన్నాడట.

సోవియట్ ప్రభుత్వం 1954 నుంచీ తమ ధోరణి మార్చుకోలేదనీ, ముష్యూర్ మొలటాఫ్ ప్రతిపాదన సోవియట్ ప్రభుత్వం చెప్పగల తుదిమాట కాదనే తాను విశ్వసిస్తున్నాననీ ఫ్రెంచి విదేశాంగ మంత్రి ముష్యూర్ పినే అన్నాడు.

హరిజనులకు ప్రత్యేక సంస్థలు

తగదని ప్రెసిడెంట్ ఉద్బోధ

జైపూర్, అక్టోబర్ 30— న్యాయచట్టాలవల్ల గాని, నిర్బంధంవల్ల గాని అస్పృశ్యతను నిర్మూలించడం అసంభవమని, దానికి ప్రజలలో హృదయపరివర్తనం అవసరమని ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేడిక్కడ హెచ్చరించాడు.

మొన్ననే పరమపదించిన కృష్ణదాస్ జాజూ పేరుతో నెలకొల్పబడిన జాజూ పారిశ్రామిక శిక్షణ కేంద్రానికి, హరిజనహాస్టల్‌కు శంకుస్థాపనోత్సవం జరుపుతూ పై విధంగా ఆయన హెచ్చరించాడు. హరిజనులకు ప్రత్యేక సంస్థలను నెలకొల్పడం తన కిష్టం లేదని, వారిని కూడా మనలోనే విలీనం చేసుకోవలసి వున్నదని, హరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నియోజకవర్గాలు శ్రేయస్కరమైనవికావు కనుకనే ఆ పద్ధతిని గాంధి మహాత్ముడు ప్రతిఘటించేవాడని కూడా ఈ సందర్భంలో ప్రెసిడెంట్ అన్నాడు.

ప్రజలకు విజ్ఞానబోధ చేస్తూ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్మాణ సేవకులు అమలుజరపాలని, ఈ విషయంలో శ్రీ కృష్ణదాస్‌జాజూ మార్గదర్శకుడు కాగలరని ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నాడు.

మహాత్ముని సహచరుడైన శ్రీ జాజూకు జోహారులర్పిస్తూ ఆయన ఆకస్మాత్తుగా మరణించడంవల్ల భారతదేశం సుస్థిరంగా నెలకొనడానికి ప్రాతిపదికమైన నిర్మాణ కార్యక్రమానికి విఘాతం కలిగిందన్నాడు. శ్రీ జాజూను తాను 32 సంవత్సరాలనుంచి ఎరిగివున్నానని, ఆయనతో పరిచయం ఎక్కువైనకొద్దీ ఆయన చిత్తశుద్ధిని, ఆత్మనిగ్రహాన్ని, ధర్మచింతనను పూర్తిగా గ్రహించడంవల్ల ఆయనపై గౌరవం రోజురోజుకు పెరిగిందని అన్నాడు.

ఆయన మృతివల్ల ఏర్పడిన [illegible] నిర్మాణ కార్యకర్తలు పూర్తిచేయాలని ప్రెసిడెంట్ ఉద్బోధించాడు.

నిర్మాణ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం అంటూ వేరువేరుగా లేవని, ఆర్భాటం ఏమీ లేకుండా పనిచేస్తూ ఇది రాజకీయ కార్యక్రమంలో భాగమేనని గుర్తించవలసిందని కూడా ప్రెసిడెంట్ అన్నాడు.

ఇజ్రాయల్, ఈజిప్టులకు మేజర్ జనరల్ బర్న్స్ వినతి

ఎల్ ఆజా వద్ద ప్రతీకార చర్యల తక్షణ విరమణకు ఏర్పాటు చెయ్యవలసిందని

న్యూయార్క్, అక్టోబర్ 29— ఎల్ ఆజా నిస్సైన్య మండలంవద్ద దురాక్రమణ చర్యలను, ప్రతీకార చర్యలను నిలిపివేయవలసినదిగా తమ బలాలకు ఉత్తరువు చెయ్యవలసిందని మిత్రరాజ్యసమితిచే నియమించబడిన పాలస్తీనా యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘాధ్యక్షుడు మేజర్ జనరల్ బర్న్స్ నేడు ఇజ్రాయల్, ఈజిప్టులకు విజ్ఞాపన చేశాడు.

మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయల్ ప్రతినిధివర్గంలోని డిప్యూటీ నాయకుడు మిస్టర్ మోర్దికై కిద్రోన్‌కు, యిప్పుడు న్యూయార్క్‌లో వున్న ఈజిప్టు విదేశాంగ మంత్రికి లేఖలు వ్రాస్తూ ఎల్ ఆజా ప్రాంతంలో అతి విషమ పరిస్థితి ఏర్పడివున్నదని, ఉభయపక్షాలు అక్కడకు అదనపు బలాలను పంపుతున్నట్లు కనిపిస్తున్నదనీ ఆయన పేర్కొన్నాడు.

మేజర్ జనరల్ బర్న్స్ సమితి సెక్రెటరీ-జనరల్ మిస్టర్ హామర్‌షెల్డ్‌తోను, బ్రిటిష్ ప్రతినిధి సర్ పియర్సన్ డిక్సన్‌తోను, అమెరికన్ ప్రతినిధి మిస్టర్ జేమ్స్‌వాడ్స్వర్త్‌తోను సంప్రతించిన పిమ్మటనే ఈ విజ్ఞాపన చేశాడు.

గాజావద్దకూడా కొత్త సంఘర్షణ

ఇజ్రాయలీస్ స్థానంపై ఈజిప్షియన్ దాడి ఫలితంగా

కయిరో, అక్టోబర్ 29— ఎల్ ఆజావద్దనేగాక గాజావద్దకూడా ఇజ్రాయల్, ఈజిప్షియన్ బలాలమధ్య సంఘర్షణ జరిగింది.

ఈజిప్షియన్ సైనికులు విరిమ్ ప్రాంతంలోని ఇజ్రాయలీస్ స్థానంపై మోర్టార్ కాల్పులు జరిపారని జెరూసలెంలో ఒక ఇజ్రాయలీ ప్రతినిధి అన్నాడు.

ఈజిప్షియన్ సైనికులు జరిపిన ఈ దాడి విషయమై ఇజ్రాయల్ ఇజ్రాయల్-ఈజిప్టు యుద్ధవిరమణ సంఘానికి ఫిర్యాదు చేసింది.

వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

నెల్లూరులో

నెల్లూరు, అక్టోబర్ 28— శ్రీ నెల్లూరు ఆంధ్ర సభవారు తమ సభా భవనమున 22 వ తేదీనుంచి 26 వ తేదీవరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిపారు.

తొలిరోజున కార్యక్రమం సరస్వతీ పూజ, త్యాగబ్రహ్మోత్సవములతో ప్రారంభించబడినది. తర్వాత శ్రీ తిక్కవరపు రామిరెడ్డిగారి అధ్యక్షతను పోతన జయంతి జరుపబడినది. స్థానిక వి. ఆర్. కాలేజీ ఆంధ్ర ప్రధానాధ్యాపకులు శ్రీ దర్భా వెంకటకృష్ణమూర్తిగారు పోతన కవిత్వ తత్వాన్నిగురించి ఉపన్యసించిన పిమ్మట శ్రీ మాగుంట కోటారెడ్డిగారు కానుకగా సమర్పించిన రు. 116 లు శ్రీ వెంకటకృష్ణమూర్తిగారికి బహూకరింపబడినవి. ఈ సందర్భమున వారు అభినవపోతనకుంగా సభ వారిని ఆశీర్వదించారు.

మరునటి రోజు బాలబాలికలకు సంగీత పోటీలు, చిరంజీవి స్వయంపాకుల సరసమ్మచే గాన కచేరీ జరుపబడినవి. మూడవ రోజు శ్రీ కె. వి. నారాయణరావుగారు వీణా కచ్చేరీ చేశారు.

సభవారు శ్రీ నారాయణరావుగారికి సన్మానపత్రం సమర్పించి, రజిత సరస్వతీ విగ్రహమును [illegible] బహూకరించారు. వృద్ధులుమైన శ్రీ కె. సుబ్బారెడ్డి (పెదగుంట) గారు హరికథ చెప్పి సత్కరింపబడ్డారు.

తర్వాతి రోజున జరుపబడిన పోటీ పరీక్షలు నెగ్గిన సభా గీతా మందిరమున జరిగినవి. శ్రీ

విశ్వనాథ శ్రౌతులవారి అధ్యక్షతన జరిగిన సభలో శ్రీ యుతులు సూరి రామకోటిశాస్త్రి (తెనాలి), ఆకెళ్ళ అచ్యుతన్నశాస్త్రిగార్లు గీతాప్రాశస్త్యమును గూర్చి ఉపన్యసించారు.

చివరి రోజు సభవారిచే నిర్వహింపబడుతున్న తిలక్ గ్రంథపఠనాలయ వార్షికోత్సవం శ్రీ ఎ. వి. సుబ్బారెడ్డిగారి అధ్యక్షతన జరుపబడినది. శ్రీ యం. యస్. నరసింహారావుగారు వార్షిక నివేదిక చదివారు. జిల్లా పోలీసు సూపరింటెండెంటు సతీమణి శ్రీమతి రమాదేవిగారు పోటీలలో ఉత్తీర్ణులైనవారికి బహుమతులు పంచిపెట్టిన తర్వాత శ్రీ పాలిచర్ల శంకరరెడ్డిగారిచే గీతాగానం, శ్రీ విస్సా యజ్ఞనారాయణశర్మగారిచే అష్టపదులు గానం జరిగినది.

కార్యదర్శి శ్రీ కామరాజుగడ్డ శ్రీనివాసరావుగారి వందన సమర్పణతో కార్యక్రమం సమాప్తమైనది.

పత్రికా రచయితల విద్యుక్త ధర్మం

"హరిజన్" సంపాదకుని ఉద్బోధ

నడియాద్, అక్టోబర్ 29— గాంధీజీ ప్రారంభించిన "హరిజన్" పత్రిక సంపాదకుడు శ్రీ మగన్‌భాయ్ దేశాయ్ నేడు గుజరాతీ సాహిత్య పరిషత్తు 19 వ వార్షిక సమావేశంలో జర్నలిజమ్ సెక్షన్‌లో ప్రసంగిస్తూ ఇండియాలోని వార్తా పత్రికలు విశాలమైన దృక్పథాన్ని అవలంబించాలని, ఆ దృష్టితోనే వార్తలను సేకరించి, ప్రజలకు వాటిని అందివ్వాలని హెచ్చరించారు.

ప్రజలకు ప్రపంచ విషయాలు తెలియజేయడం పత్రికల ధర్మమని వివరిస్తూ జర్నలిజమ్ విశ్వాసమని లేదా ధర్మమని చెప్పవచ్చునని, అందుచేతనే అది సంఘంలో అత్యంత ప్రాబల్యం కలిగివున్నదని అన్నాడు.

ఇతర శక్తులవలెనే జర్నలిజమ్ కూడా రెండు వైపులా పదునుగల కత్తి వంటిదని, సత్యాన్నే ప్రచురించాలన్న లక్ష్యాన్ని, ప్రజాక్షేమ రక్షణ సక్తిని విడనాడకుండా వున్నంతకాలం జర్నలిజమ్ సంఘానికి శ్రేయస్కరంగా వుండగలదన్నాడు.

జర్నలిస్టులను వొత్తిడి పెట్టడం మంచిది కాదని హెచ్చరిస్తూ విద్యలోనే గాకుండా జర్నలిజమ్‌లో కూడా హిందీకి అత్యధిక భాగం వుండాలన్న వాదనను గురించి ప్రస్తావించాడు. హిందీ జాతీయ భాష. కనుక జాతీయతా భావ ప్రచారానికి హిందీ పత్రికలు విశేషంగా వుండాలనడం అర్థంకాని వాదమన్నాడు. జాతీయతా భావం అభివృద్ధిచెందాలంటే మానసిక వ్యవస్థనుబట్టి గాని భాషనుబట్టి కాదన్నాడు. ప్రాంతీయ భాషపై అభిమానాన్ని ప్రాంతీయ సంకుచితత్వంగా మారకుండా చూడాలని కూడా ఆయన హెచ్చరించాడు.

ఇండియాలో ఎటామిక్ రియాక్టర్ ఏర్పాటు

ఇండియా, కెనడాలమధ్య వ్యయ విభజన

ఆట్టావా, అక్టోబర్ 27— కొలంబో ప్రణాళికపరంగా కెనడా వచ్చే సంవత్సరం మరి 50 లక్షల డాలర్లు హెచ్చుగా సహాయం చెయ్యడంతో అది ఇప్పటికి ఆ ప్రణాళికలో పాల్గొంటున్న దేశాలకు చేసిన సహాయం 3,10,00,000 డాలర్లకు హెచ్చగలదని దీనిలో ఇండియాలో ఎటామిక్ రీయాక్టర్ ఏర్పాటు సందర్భంగా కెనడా భరించే వ్యయంకూడా చేరివున్నదని కెనెడియన్ పత్రికలు నేడు అన్నాయి.



పవాన్

ఖరీదు రు: 20/-

★ జర్మన్ తయారు

★ Rel. 728

3½" క్రోమియంకేసు, మెటల్ డయల్, రేడియం అంకెలు, బ్యాక్ బెల్, ఆటొస్టాప్, రేడియం సెకండ్.

★ ప్రతిచోట దొరుకును.

పరేఖ్ వాచ్ సర్వీస్, బొంబాయి-4

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనం

హైదరాబాద్

1956 జనవరి 5 నుండి ఫిబ్రవరి 15 వరకు

హైదరాబాద్ ప్రభుత్వ ఆవరణ క్రీడ జరుగుతుంది

ప్రాస్పెక్టస్‌కు, ఇతర వివరాలకు వ్రాసి తెలుసుకొనండి

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్

ముకరం జాహిరోడ్డు, హైదరాబాద్ దక్కన్

టెలిఫోన్: 4553 Telegram: 'EXHIBITION'

రెండు కెమిరాలు ప్రపంచము లోకెల్ల అధిక లోకప్రియమైనవి



అగ్ఫా ఐసోలెట్-I

2¼" x 2¼" సైజుగల 12 చిత్రములను బి-2 (120) సైజురోల్‌ఫిల్ము మీద తీయును.

ఐసోలెట్ I (ఆర్డర్ నం. 1330/37) సుస్పష్టమైన చిత్రములను పొందజేయు అగ్ఫా ఎనాస్టిగ్మెట్ ఎగ్నార్ ఎఫ్ 4.5 లెన్స్. ఏంటిరిఫ్లెక్స్ కోటింగ్, ఫ్లాష్ కొరకు అనుకూలముగా అమర్చబడిన వేరియోషట్టర్ మరియు అనేకమైన అదనపు లక్షణములతో సహా.

రు. 126/- లు. (స్థానికపన్నులు అదనము)

ఐసోలెట్ I (ఆర్డర్ నం. 1330/39) సుస్పష్టమైన చిత్రములను పొందజేయు అగ్ఫా ఎనాస్టిగ్మెట్ ఎగ్నార్ ఎఫ్ 4.5 లెన్స్, ఏంటిరిఫ్లెక్స్ కోటింగ్, ఫ్లాష్‌కొరకు అనుకూలముగా అమర్చబడిన 4 స్పీడ్ ప్రోంటో షట్టర్, ఎవరి చిత్రములను వారు స్వయముగా తీసు కొనుటకై అనుకూలముగా నుండునటువంటి ఏర్పాటు మరియు అనేకమైన అదనపు లక్షణములతో సహా.

రు. 153/- లు. (స్థానికపన్నులు అదనము)

ఎల్లప్పుడు, కూడాతీసుకొని వెళ్ళుటకువీలు గానుండేపెట్టె (ఎవ్రిరెడీ)

రు. 17/- లు. (స్థానికపన్నులు అదనము)

వీటిని మీ ప్రియమైన అగ్ఫా వర్తకుని వద్ద నేడే చూడండి.

అగ్ఫా ఇండియా లిమిటెడ్

193, జామ్‌షెడ్‌జీ టాటా రోడ్, బొంబాయి-1. బ్రాంచిలు: న్యూఢిల్లీ, కలకత్తా, మద్రాసు

తెలిసిన మనుష్యులందురు అగ్ఫాను కొనెదరు

AGFA 55-216 TL

రు. 8,000 లు

కు పైబడునటువంటి విలువచేయు బహుమానములు— మీ యొక్క అగ్ఫా విక్రయస్థు నివద్దనుండి భవ్యరాష్ట్రీయ అగ్ఫా ఛాయా చిత్రపోటీ యొక్క ప్రవేశ పత్రమును మరియు నిబంధనలను గురించి అడగండి.

సోషల్ సర్వీస్ కమిటీ యాజమాన్యమున

ఆంధ్రరైతు యాత్ర స్పెషల్ ఉత్తర దేశయాత్ర

1956 జనవరి ఆఖరున నరసాపురం నుండి బయలుదేరి

నిడదవోలు, బెజవాడ, సికింద్రాబాద్ మీదుగా సాగును

రైతులకు మాత్రం ప్రత్యేక తగ్గింపు రేట్లు. ప్రత్యేక సదుపాయములు

గొప్ప వ్యవసాయ పశు కేంద్రములు

పరిశ్రమలు, ప్రాజెక్టులు, పుణ్యక్షేత్రములు

సుమారు 5,000 మైళ్ళు, 45 రోజులు, రు. 200/- 3 వ త. రైలుటిక్కెట్టు భోజనవసతులతో

మేకల రంగయ్య, బి. ఏ., కార్యదర్శి,

ఆంధ్ర రైతు యాత్ర స్పెషల్ కమిటి, నరసాపురం (ప. గో.)

1955 నవంబరులో స్టోరుల అమ్మకం

అన్యథా తెలిపిన తప్ప వేలం అమ్మకాలు ఉ. 10 గం. కు ప్రారంభమవుతాయి. వేలం క్యాటలాగులు, అమ్మకం షరతులు వగైరా, వేలందారులనుండి పొందవచ్చును.

ఆవడి: (1) డిస్పోజల్సు పార్కు, యు. వి. పి. నం. 1 సబ్ డిపోవద్ద, 11 వ తేదీ లారీ అండ్ స్పెయిలర్లు (2) 206 బేస్ ఆర్డినెన్సు డిపోవద్ద 22 అండ్ 23 వ తేదీలు-ఫోర్డు యింజన్ అసెంబ్లీస్—వీల్ డిస్కులు—టైరులు, టి. పి. భాగాలు—పాత్రలు వగైరా (3) 3 ఎక్విప్‌మెంట్ డిపోవద్ద, 22 వ తేదీ ఉ. 9 గం. కు నల్ల చర్మం హూస్, స్ట్రెచర్ క్లాత్, కాకి ట్రౌసర్స్ వగైరా. బెంగుళూరు: (4) ఆర్మీ వెహికల్సు పార్కు, అగ్రాంవద్ద—15 వ తేదీ—వెహికల్సు అండ్ మోటార్ సైకిల్సు (5) గన్నులు డిపోవద్ద 16 వ తేదీ 44 ఐ. జి. బారెల్సు అండ్ 4 ఐ. జి. బ్రెన్‌కెర్సు (6) 55 ఫిట్‌మెంట్ గోడౌను వద్ద 16 వ తేదీ ఉ. 11-30 గం. కు స్క్రాపు వుడ్ స్లీపర్, ఏ. సి. కొరుగేటెడ్ షీట్లు, రివెట్లు వగైరా. మద్రాసు: (7) 277 పెట్రోలియం ప్లాటూన్, తండియార్పేటవద్ద—25 వ తేదీ—4 ఐ. జి. కాన్సు (8) పోర్టు సౌంగెట్, సెయింట్ థామస్ మౌంట్‌వద్ద—29 వ తేదీ—ట్రాక్టర్ ఆటోమటిక్ మోటార్ మరియు (9) ఎయిర్ పోర్టువద్ద 29 వ తేదీ ఉ. 11-30 గం. కు తేన్ ట్రాక్టరు—ట్రక్ వెహికల్—3 టన్, లాంప్ సిగ్నలింగ్ వగైరా.

వేలందార్లు: నం. 2, 3 అయితేమును మర్రే అండ్ కో., 5 శంబుచెట్టి వీధి, మద్రాసు-1 వారిచేతను మిగిలినవి అనగా నం 1 అండ్ 4 నుండి 9 అయితేమును వరకు గ్యాబీ అండ్ కో, 24 జనరల్ పాటర్సు రోడ్డు, మద్రాసు 2 వారిచేతను వేలం వేయబడును.

నోటు:— పైన తెలిపిన అమ్మకములు కారణములు వివరింపకుండనే రద్దుచేయబడవచ్చును. (2) వేలం తేదీకి రెండు రోజులు ముందుగా స్టోరులను ఆయా స్థలములలో తనిఖీ చూచుకోవచ్చును.

ప్రకటించినది:

డిప్యూటీ డైరెక్టర్ (సప్లయిస్ అండ్ డిస్పోజల్సు) పి. బి. 1217 మద్రాసు - 1.

AC/RCDM/122

దీపావళికి బాణసంచా

అమ్మకానికి సిద్ధంగా వున్నవి, నిరపాయమైన, శ్రేష్ఠమైన రకాలు!

★ స్టాండర్డ్ స్పార్క్‌లర్సు!! ★ రెడ్ ఫోర్ట్ క్రాకర్ రకాలు!!

★ దీపావళి రంగుల నిప్పుపెట్టెలు!! ★ పీకాక్ బ్రాండ్!!

మా కేప్ బాక్సులు కొని వాడండి

ఆధునిక బాణాసంచా సరుకులు సూటిక మించిన రకాలు మా వద్ద దొరకును

తయారుచేయువారు:

స్టాండర్డ్ ఫైర్‌వర్క్సు ఇండస్ట్రీస్.

ఫోన్: 57 పో. బాక్సు 32 శివకాశి, (దక్షిణ ఇండియా)

సేల్సు డిపో 14-బి, ఆండర్సన్ వీధి, మద్రాసు

దాదా మంజిల్ 67/69 మహమ్మదాలీ వీధి, బొంబాయి-3



శాసనసభలలో మహిళలకు తగు ప్రాతినిధ్యం

వివిధ రాజకీయ పక్షాలకు కర్నూలు సమావేశం విజ్ఞాపన

కర్నూలు, అక్టోబర్ 28—రాష్ట్ర శాసన సభలకు పార్లమెంట్ కే జరిగే ఎన్నికలలో మహిళలకు తగినంత ప్రాతినిధ్య మివ్వాలని నేడిక్కడ జరిగిన అఖిలభారత మహిళా సంఘం ఆంధ్ర శాఖ వార్షిక సమావేశం వివిధ రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశం పెక్కు తీర్మానాలు చేసింది.

తమ తమ కార్యవర్గాలలో కూడా స్త్రీలకు తగినంత ప్రాతినిధ్య మివ్వాలని ఈ సమావేశం వివిధ రాజకీయ పక్షాలను కోరింది.

కట్నాలను రద్దు చెయ్యాలని కోరుతూ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు కట్నాలను నిషేధించడానికి ప్రవేశ పెట్టిన బిల్లును ఈ సమావేశం బలపరచింది.

బళ్లారిని ఆంధ్ర రాష్ట్రానికి మార్చినందుకు సమావేశం హర్షిస్తూ, విశాలాంధ్ర నిర్మాణంలో విలంబన జరగబోదని సమావేశం ఆశాభావం ప్రకటించింది.

హిందూ వారసత్వపు బిల్లును సమావేశం బలపరుస్తూ దానిని త్వరగా శాసనం చెయ్యవలసిందని సమావేశం ఉభయసభలకు విజ్ఞప్తి చేసింది. భార్య సమ్మతి లేకుండా భర్త తన ఆస్తిపాస్తులను విక్రయించకూడదనే నిబంధనను కూడా బిల్లులో పొందుపరచాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.

ప్లానింగ్ లోను ద్వితీయ ప్రణాళిక అమలులోను స్త్రీలు కూడా పని చెయ్యడానికి తగు అవకాశమివ్వాలని, రాజ్యాంగం నిర్దేశించినట్లుగా స్త్రీలకు విద్యా శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించాలని సమావేశం కోరింది.

కర్నూలులో స్త్రీల కళాశాలను నెలకొల్పాలని, బాలికలందరకు నిర్బంధంగా సెకండరీ విద్యాబోధ గరపాలని సమావేశం అర్థించింది.

కర్నూలు మహిళా సంక్షేమశాఖ కార్యాలయానికి ప్రారంభోత్సవం

కర్నూలు, అక్టోబర్ 29— సాంఘిక సంక్షేమశాఖ తాలూకు కర్నూలు బ్రాంచి కార్యాలయానికి నిన్న సాయంత్రం అఖిల భారత మహిళాసంఘం అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ మీనన్ ప్రారంభోత్సవం చేస్తూ వెనుకబడి వున్నవారి స్థితికి మూలకారణ మేమిటో గ్రహించి, దానిని నివారించాలని, లక్షణాలను బట్టి చికిత్సచేసే పద్ధతి తగదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించారు.

ప్రార్థన పిమ్మట మహిళా సంక్షేమశాఖ అసిస్టెంట్ ఆఫీసర్ కుమారి జమునాబాయి స్వాగతం చెప్పారు.

శ్రీమతి లక్ష్మీమీనన్ తన ప్రసంగంలో కిందివిధంగా చెప్పారు:

"సాంఘిక సంక్షేమం, హరిజన సంక్షేమం మహిళా సంక్షేమం, వెనకబడ్డ వర్గాలవారి సంక్షేమం, మున్నగు కార్యకలాపాలు మన దేశంలో సాగుతున్నాయంటే, అందరు ఒకే స్థితిలో ఆదరించబడడం లేదని స్పష్టపడుతున్నది.

"సంఘంలోని అసమానత్వాల కారణంగానే ఒక ప్రత్యేకవర్గానికో, ప్రత్యేకవర్గాలకో వేరుగా కొన్ని శాఖలు నెలకొల్పడం అవసరమౌతున్నది. అందువల్ల వ్యాధిని నిర్మూలించకుండా పైపూతవల్ల లాభంలేదు.

పరిత్యక్త భార్యలకు, వితంతువులకు, పిల్లలకు సేవచెయ్యడమే సాంఘిక సంక్షేమ శాఖ లక్ష్యం. స్త్రీలు వెనకబడివున్నంతవరకు కేరళ రాష్ట్రంలో పరిపాలనా నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా వుంటుంది. కేరళ రాష్ట్రంలో పరిపాలనా వ్యయం తక్కిన అన్ని రాష్ట్రాల కంటె చాలా తక్కువ. అక్కడ అక్షరాస్యత చాలా ఎక్కువ కావడమే దానికి కారణం."

శ్రీ గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ ఎనిమిది ఏళ్ళుగా మహిళా సంక్షేమశాఖ సత్కృషి సాగిస్తున్నదని పేర్కొన్నారు.

శ్రీమతి కె. నవనీతం వందన సమర్పణ చేశారు.

పట్వారీలుగా శిక్షితులు మాత్రమే నియామకం

హైదరాబాద్ లో వతందారీ విధానం రద్దుకు నాంది

హైదరాబాద్, అక్టోబర్ 29—వతందారీ విధానం రద్దు కాగలదనే ఉద్దేశంతో నూ, గ్రామ పరిపాలన మరింత సమర్థంగా నిర్వహించడం నిమిత్తమూ జిల్లాకు 50 మంది వంతున అభ్యర్థులకు పట్వారీలుగా శిక్షణ నివ్వడానికి హైదరాబాద్ ప్రభుత్వం ఒక ప్రణాళికను మంజూరు చేసింది.

డిసెంబర్ ఒకటవ తేదీనుంచి మూడు నెలల పాటు వారికి శిక్షణ యివ్వబడుతుంది. ఇట్టి శిక్షణ పొందిన వారినే పట్వారీలుగా నియమించవలెనని ప్రభుత్వం తలపోస్తున్నది.

నిష్పాక్షిక న్యాయపాలనం ఆవశ్యకత

ఆంధ్ర చీఫ్ జస్టిస్ వివరణ

హైదరాబాద్, అక్టోబర్ 28—ప్రజాసామ్యం జయప్రదంగా అమలు జరగడానికి నిష్పాక్షికమైన, సమర్థమైన న్యాయశాఖ అవసరమని ఆంధ్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ కె. సుబ్బారావుగారు నేడిక్కడ వక్కాణించారు.

హైదరాబాద్ హైకోర్టులోను, సిటీ సివిల్ కోర్టులోను ఆయనకు ఆయాబార్ అసోసియేషన్ లచే స్వాగత మివ్వబడింది.

సమర్థమైన న్యాయ శాఖ నిర్వహణలో న్యాయవాదులు ముఖ్యమైన పాత్రను నిర్వహించాలని అన్నారు.

హైదరాబాద్ హైకోర్టుసమస్తులైనలాయర్లు, జడ్జీలు పుట్టు కొచ్చినప్పటికీ, అక్కడ ఉరుదు భాషను వినియోగించి నందువల్ల వారి మూలంగా బయటి వారికి ప్రయోజనం కలగలేదని ఆయన అన్నారు.

ఢిల్లీ ఆంధ్రుల దసరా ఉత్సవాలు:

న్యూఢిల్లీ, అక్టోబర్ 28—ఢిల్లీ కరోల్ బాగ్ లోవున్న ఆంధ్రులందరు పూసా ఇన్‌స్టిట్యూట్‌వద్ద దసరా వేడుకలు జరిపారు. కుటుంబాలతో సహా సుమారు 400 మంది పచ్చి వేడుకలను సంతోషంగా చేశారు.

బాలబాలికల ఆటపోటీల శ్రీ ఎ. వి. రావు, ఘట్టి మూర్తిగార్లు నిర్వహించారు.

తరువాత ఆలిండియారేడియో శ్రీ కామశాస్త్రి గారు తమ వీణాగానంతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. శ్రీ సుందరాచారివారు తాము రచించిన 'బలిదానం' 'బుద్ధగీత' 'గీతాంజలి' మొదలైనవి చదివి అందరిని సంతోషింపచేశారు. శ్రీ అవధానిగారు యెంకిపాటలు పాడారు. శ్రీమతి సుందరీదేవిగారు త్యాగరాజ కృతులు పాడారు.

అంతంలో శ్రీమతి దక్షిణామూర్తిగారు ఆటల పోటీలలో గెలుపొందినవారికి బహుమానాల నిచ్చారు.

ఈ ఉత్సవాలను శ్రీయుతులు నరసింహారావు, దక్షిణామూర్తి, వి. వి. శాస్త్రి, పి. వి. శర్మ, కె. వ్యాసులు. ఉప్పా వెంకట్రామశాస్త్రిగార్లు బహు శ్రమతీసుకొని జయప్రదంగా జరిపించారు.

పాకిస్తాన్ వాటర్ లేస్ కంపెనీలకు, ఆ కంపెనీల ఉద్యోగులకు వచ్చిన తగాయిదాలను పరిష్కరించడానికై తూర్పు బెంగాల్ ప్రభుత్వం ట్రిబ్యూనల్ ను నియమించింది.

గిద్దలూరులో కర్నూలు జిల్లా కాంగ్రెసు సర్వసభ్య సమావేశం జరిగిన సందర్భంలో తీసిన ఫోటో

"ప్రతి పౌరునికి కనీస జీవిత సౌకర్యాల సాధనే ప్రభుత్వం లక్ష్యం"

—మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారి వివరణ

గూడూరు, అక్టోబర్ 27—"జమీందారీలను రద్దు చేసినట్టే, అవసరమైతే శ్రీమంతులవద్ద నుంచి ప్రభుత్వం ధనం స్వాధీనం చేసుకొనగలదు. ప్రతి పౌరునికి కనీస జీవిత సౌకర్యాలు కలుగజెయ్యడానికి ప్రభుత్వం దీక్షతో కృషిచేస్తున్నది. ధనవంతులు ధనత్యాగంచేసి, పేదలు శ్రమదానంచేసి సామరస్య పూర్వకంగా ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడ్పడండి" అని రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు యిక్కడ చెప్పారు.

శ్రీ కల్లూరు చంద్రమౌళిగారు, గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ కార్యాలయానికి, గ్రంథాలయానికి నిన్న శంకుస్థాపన చేశారు. ఆలయం ధర్మకర్తలు శ్రీయుతులు సన్నపరెడ్డి సుందరరామిరెడ్డి, మనుబోలు రంగారెడ్డిగార్లు దేవాలయ లాంఛనాలతో మంత్రికి ఘనస్వాగతమిచ్చి పూలమాల వేశారు.

ఉత్సవంలో పాల్గొన్నవారిలో శ్రీయుతులు తిక్కవరపు రామిరెడ్డి, ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సంఘాధ్యక్షులు ఈశ్వరవాక వేణుగోపాలరెడ్డి, గుర్రం సుబ్బరామయ్య, వేమారెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాదులేటి వెంకట స్వామిరెడ్డి (యం. యల్. ఏ.) ఏ. బలరామరెడ్డి (యం. పి.), ఆర్. నాదమునిరెడ్డి (యం. యల్. ఏ), జిల్లాకాంగ్రెసు అధ్యక్షులు మన్నేపల్లి హనుమంతరావు, ఏనుగు వెంకట నరసారెడ్డి, రాజకీయ బాధితుల సంఘాధ్యక్షుడు శ్రీ కె. ఎల్. నారాయణరావు, ఇంటి కృష్ణరావు నాయుడు, దండమూడి దశరథరామయ్యనాయుడు, ఆర్. వెంకటరెడ్డి (దేవాలయ కమీషనరు) మునిసిపల్ చెయిర్మన్ వసువులేటి సిద్దయ్యనాయుడు, వైస్ చెయిర్మన్ పూడి వీరరాఘవయ్య, పెనుబోలు వెంకట్రామిరెడ్డి, "మందాకిని" సంపాదకులు మరుపూరు కోదండరామిరెడ్డిగార్లు, జిల్లా అధికారులు, తదితర పెద్దలు పట్టణ ప్రముఖులు వేదిక కలరు.

మంత్రి స్వామి సన్నిధిలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు; వారు నేరుగా వేదికమీదకు రాగానే వేదపఠనం జరిగింది. పిమ్మట శాస్త్రోక్తంగా మంత్రి శంకుస్థాపన గావించారు సభకు శ్రీ వంగల్లు కోదండరామిరెడ్డి (యం. యల్. ఏ)గారు అధ్యక్షత వహించారు.

మేనేజింగు ట్రస్టీ శ్రీ సన్నపరెడ్డి సుందర రామి రెడ్డిగారు వినతిపత్రములో మంత్రిని గూడూరు పట్టణంలో భారత ధర్మ ప్రకాశిక సంస్థను నెలకొల్పమని, సమష్టి సంక్షేమనిధి నుంచి ఈ ఆలయానికి రు. 10,000/-లు ఇప్పించవలసిందని వినతి చేశారు.

ధర్మకర్త శ్రీ మనుబోలు రంగారెడ్డిగారు, శ్రీమాన్ కొండూరు కృష్ణమాచార్యులవారు వ్రాసిన శ్లోకాలను చదివి మంత్రికి సమర్పించారు. రైతుల తరపున మంత్రికి వినతిపత్రం సమర్పిస్తూ మర్రిపల్లి మడుగును కర్షకోపయోగానికి తీసుకురావాలని విన్నవిస్తూ తాము వ్రాసిన పద్యాలు శ్రీ రంగారెడ్డిగారు చదివారు.

అధ్యక్షులు శ్రీ వంగల్లు కోదండరామరెడ్డి, (యం. యల్. ఏ.)గారు మాట్లాడుతూ ఈనాడు మంత్రి గ్రంథాలయానికి శంకుస్థాపన గావించడం కడు ప్రశంసనీయమన్నారు.

గ్రామ గ్రామాలలో యిలాగే గ్రంథాలయాలు నెలకొల్పినప్పుడే భారతదేశం విజ్ఞాన సంపదతో అభివృద్ధి గాంచగలదన్నారు.

మంత్రి శ్రీ చంద్రమౌళిగారు తమ ఉపన్యాసంలో యిలా చెప్పారు:

"భారత దేశం విజ్ఞాన నిలయం. విజ్ఞాన కాంతులతో విశ్వాసం ప్రదీప్తమైన దేశమిది. శతాబ్దాల దాస్యంలో వికాసాన్ని కోల్పోయి, మరల యిప్పుడు చైతన్యాన్ని పొందుతూ వుంది. మారణయంత్రాలతో నిమిత్తం లేకుండా, "సత్యం" "శాంతి" అనేవి ప్రాతిపదికలుగా స్వాతంత్ర్యాన్ని సాధించాము. రాజ్యకాంక్షతో హింసాకాండ జరపడానికి పాశ్చాత్య దేశాలు వెనుదీయని స్థితిలో భిన్న జాతులు, భిన్న మతాలు కలిగిన విశాలమైన ఈ దేశం శాంతిమార్గంలో పురోగమిస్తున్నది. భారత పిత గాంధీజీ అమరసందేశాన్ని అన్ని దేశాలు శిరసావహించక తప్పదు.

"భారత దేశం నేడు దరిద్రస్థితిలో వుంది. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేగాని పురోభివృద్ధి పొందలేదు. యుక్తాయుక్త వివేచన మానవునికి జంతువులనుండి వేరుచేస్తున్నది. ఈ పరిజ్ఞానాన్ని ప్రతిఒక్కరూ అర్థించాలి. స్వార్థచింత పతనానికి దారి తీస్తుంది. మన పూర్వులు విశాలభావంతో లోక కళ్యాణానికి మతాలు, సంఘాలు స్థాపించారు, అధికార వాంఛతో, స్వార్థచింతతో కొంతమందివల్ల ఆ సంఘాల పునాదులు సడలి దేశ పతనానికి దారి తీసినాయి.

"మానవులే దేవతలు" అని మన దేశం చాటింది. అట్టి దేవత్వాన్ని మనం పొందవలసివుంది. స్వార్థం రాశీభూతమైతే దానిలో నుండి పుట్టేచిచ్చు అంతటినీ దహించి వేస్తుంది. ధనాన్ని మానవుడు సృజించాడు. దానికి మానవుడు దాసుడు కాగూడదు. ధనం విద్య పరస్పరం సామరస్యాన్ని పొందాలి. జీవనదులు, సారవంతమైన భూములు, ఖనిజములు గల విశాలదేశం మనది. ప్రతిఒక్కరూ యథోచితంగా కష్టించిన గాని ఈ సంపద వినియోగానికి రాదు. మనం పాశ్చాత్యుల విజ్ఞానాన్ని చూచి విస్తుపోవలసింది లేదు. సృజనాత్మకమైన శక్తిగల పెద్దలకు, విజ్ఞానవేత్తలకు మన దేశంలో ఏలాటి కొరతలేదు. సమాజం దరిద్రస్థితిలో వుంటే ప్రభుత్వం అట్టి స్థితిలోనే వుంటుంది. ప్రజలు అట్టి స్థితికి రాకూడదు. ప్రజాభివృద్ధికర కార్యములు నెరవేర్చుటకు ధనము లేనిదే ప్రభుత్వము ఏమీ చేయజాలదు; ధన సేకరణకు పేదలపై పన్నులు వేయుట ధర్మం కాదుకదా; శ్రీమంతులు ఉదార హృదయాలతో ప్రజోపయోగ కార్యాలకు ధనత్యాగాన్ని చేయాలి. "ధనిక, దరిద్రులను సమానం చేయాలి" అనే కమ్యూనిస్టు నినాదాలకు కలవరపోవద్దు. సమానత్వం అనేది సృష్టిలోనే లేదు. మేధస్సులో, శక్తిలో, ఆకారంలో ఎక్కడా సమానత్వం లేదు. అలాంటి స్థితిలో సర్వ సమానత్వం సాధ్యపడేదేనా? శాంతియుతమైన ప్రజాజీవితాన్ని సంక్షోభితం చేసే ఈ మాటలు ప్రపంచం శాంతిని కోరుతున్న ఈ రోజులలో చెల్లుబడి కావు. ఇంత గగ్గోలుగా అరచే ఆ పెద్దలు నిజంగా ప్రజా సేవకులేనా? పప్పెరుపు మెతుకులు తిని జీర్ణం చేసుకోలేని ఈ పెద్దలు ఏమి కృషి చేయగలరు?

"దేశాన్ని సర్వసమృద్ధం చేయడానికి పంచవర్ష ప్రణాళిక అవతరించింది. పేదలు శ్రమదానం చేస్తే ఈ ప్రణాళిక ఫలితానికి వస్తుంది. ఐదు లేక పది సంవత్సరాలలో భారతదేశం భాగ్యవంతం కాగలదు. అట్లని పేదలను తృణీకరించడం లేదు. మానవునకు అత్యవసరములైన అన్నం, నీరు, నివాసము అనే మూటిమీదనే ప్రజాప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకృతం చేసి ప్రయత్నిస్తున్నది. ప్రజలు భోగలాలసత్వానికి ఉవ్విళ్ళూరడం ప్రమాదకరం. ఈ భోగలాలసత్వాన్ని మన సనాతన విజ్ఞానం గర్హిస్తూనే వున్నది.

"జమీందారీలను మట్టం చేసినట్లే వలసివస్తే శ్రీమంతుల నుంచి ధనాన్ని ప్రభుత్వం గ్రహించక తప్పదు. ప్రజాప్రభుత్వం ప్రజాశ్రేయస్సుకు అచంచలకృషి సామరస్యపూర్వకంగా సాగిస్తున్నది. స్వార్థదృష్టితో ప్రభుత్వము మీద, నిర్హేతుకంగా దుష్ప్రచారం చేయడం అన్యాయం. నడుము వంచి పని చేయండి. యువకులు, విద్యార్థులు, సత్ శీలమును, ధర్మ ప్రవర్తనను అలవరచుకొని ముందడుగు వేయవలసి వుంది. ఉత్తమ విజ్ఞానాన్ని గ్రహించి దేశ కళ్యాణానికి పాటుపడవలసిన సమయమిది.

మత ప్రబోధం ఆవశ్యకత

"మతానికి సంఘానికి అవినాభావసంబంధం. సమాజ వికాసానికి మతం ముఖ్యం. మతం లేకుండా జీవించడం అసాధ్యం. సంఘం రాయి మాదిరిగా ఉండుటకు వీలులేదు. అది తేజో విలసనం కావాలి. ఈ ఆలయాలు సంఘ వికాసానికి ఆధారాలు. ఆగమ శాస్త్రానుసారం మహా మాంత్రికులైన శిల్పశాస్త్రజ్ఞులచే నిర్మితమైన ఆలయాలలో, విగ్రహాలు మంత్రజీవాలు. అవి నవ్వుచు నృత్యం చేయుచుండునను వేదవాక్యాలు నేడు విశ్వాసదూరమైనవి. అందుకు కారణం పూజారులు సదాచార సంపన్నులు, వేదవిదులు కాకపోవడమే. అర్చకులు వ్రాసిన మహర్షుల శక్తిని ప్రదర్శించవలసిన కాలమిది. రామకృష్ణ పరమహంస వంటివారు ఈనాడు అవసరం. నాస్తికులను సైతము ఆస్తిక్యముపై లక్ష్యం కలిగించవలసిన కాలమిది. అర్చకులు, ధర్మకర్తలు అల్పవిషయాలకు పేచీ సడిపలసినది లేదు. జీర్ణాలయములను ఉద్ధరించడానికి ముందు అర్చకులు ఉద్ధరింపబడాలి. ధర్మకర్తలు తాము దానము చేయకపోయినను, తమ తాతలు, తండ్రులు, ఇచ్చిన మడి మాన్యములను ఆలయ కార్యములకు సక్రమముగా వినియోగపరచవలసి వుంది.

"ఆలయములు, కాంతి నిలయాలు, విజ్ఞాన నిలయాలు, శిలోఫలకములపై చెక్కబడిన ఆ జీవ ప్రతిమలు వర్ణింపరానివి. కళలేని జీవితం కాంతిలేని జీవితం. పూర్వం మన ఇళ్ళలో వాడే ప్రతిపాత్ర శిల్పకళా శోభితంగా వుండేది. ఈనాడు జపాను పింగాణీ బొమ్మెలకు, గాజులోటాలకు అలవాటు పడిపోయినాము. మన విద్యలు అన్ని నశించేస్థితి వచ్చింది. ప్రతి గ్రామంలో మత ప్రబోధ సంఘాలు ఏర్పడి పుట్టి సమాజాన్ని చైతన్య విలసితం కళాభరితం చేస్తే భారత దేశం పురాతన గౌరవాన్ని పొందగలుగుతుంది.

"గూడూరు పురపాలక సంఘం చక్కగా ప్రజోపయోగ కార్యాలు చేస్తున్నందులకు కడు సంతోషంగా వుంది. ఆ రోజులలో గూడూరు పట్టణాన్ని మునిసిపాలిటీగా చేసింది నేనే. మీరు ఈనాడే దీక్షా కంకణులై ముందడుగు వేస్తే భారతదేవి అన్నపూర్ణాదేవి అనే నామాన్ని సార్థకపరచుకొంటుంది."

మంత్రి వద్దకు రైతుల రాయబారం

అంతకు పూర్వం మంత్రి శ్రీచంద్రమౌళిగారు గూడూరు రహదారి బంగళాకు రాగానే, మున్సిపల్ చెయిర్మన్ శ్రీ వసువులేటి సిద్దయ్య నాయుడు, వైస్-చెయిర్మన్ శ్రీ పూడి వీరరాఘవయ్య, రాజకీయ బాధితుల సంఘాధ్యక్షుడు శ్రీ కె. యల్. నారాయణరావు, జిల్లా కాంగ్రెసు ప్రెసిడెంటు శ్రీ మన్నేపల్లి హనుమంతరావు, శ్రీయుతులు సన్నపరెడ్డి సుందరరామరెడ్డి, మనుబోలు రంగారెడ్డిగార్లు మంత్రికి స్వాగత మిచ్చారు.

మంత్రిని కలుసుకొని తమ యిక్కట్లను చెప్పుకొనడానికి గాను సుమారు 200 మంది పేదరైతులు వెచ్చారు. కురుగొండ, బియ్యావారి కండ్రిగ, గిరిశాస్త్రుల వారి కండ్రిగ, వట్లగుంట వగైరా గ్రామాలనుంచి గూడూరు డివిజన్ రైతు సంఘాధ్యక్షులు శ్రీ పెళ్ళకూరు చంద్రశేఖర రెడ్డిగారి నాయకత్వాన వచ్చారు.

రాయబార వర్గంలో శ్రీయుతులు నాకాటి రమణారెడ్డి, మారెళ్ళ వీరాస్వామి, ధనిశెట్టి శ్రీరాములు, ఆర్. చంద్రయ్యగార్లు పాల్గొన్నారు.

శ్రోత్రియం గ్రామాలలో రైతులను భూములనుండి తొలగించుటకు కొంతమంది శ్రోత్రియం దారులు చేయుచున్న దౌర్జన్య చర్యలను మంత్రికి తెలిపారు. ఇటీవల ఈనాం గ్రామాలలోని చెట్లను విపరీతంగా నరికివేయించి కొంతమంది శ్రోత్రియందార్లు అమ్ముకొంటున్నారని తెలిపారు. సమగ్రమైన బిల్లును శీఘ్రంగా తెచ్చి ఈనాం రైతులకు సంపూర్ణ హక్కులు యివ్వాలని రాయబార వర్గంవారు కోరారు.

రైత్వారీ గ్రామాలలో క్రొత్త నిబంధనల ప్రకారం సర్కారు భూముల సాగుబడి మీద తేబడిన నిషేధమును గురించి, పెనాల్టీలను అధికంగా వేయడమును గూర్చి మంత్రికి తెలియజేయగా ఆయన జిల్లాకలెక్టరును విచారించి న్యాయము కలుగజేయమన్నారు.

మంత్రి గూడూరు జానకిరాంపేటను తనిఖీ చేశారు. ఆ పేట వాస్తవ్యుల తరపున శ్రీయుతులు రాళ్ళపాటి జానకిరాం నాయుడు, కోట సుబ్రహ్మణ్యం, పి. రాఘవయ్యనాయుడు, యస్. వి. కృష్ణయ్యగార్లు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ఆక్రమించియున్న స్థలమునుండి తమ్ము దేవాలయాధికారులు తొలగించకుండా చేయాలని అభ్యర్థించారు.

మంత్రి గౌరవార్థం రహదారీ బంగళాలో శ్రీ సన్నపరెడ్డి సుందరరామరెడ్డిగారు విందు చేశారు. పిదప మంత్రి తిరుపతికి ప్రయాణమైనారు.

(స్వ. వి.)

సీలేరు పవర్ స్కీము

సర్వే చేయడానికి ఉత్తరువు

కర్నూలు, అక్టోబర్ 29—సీలేరు హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టుప్రాంతాన్ని విమానం మీద సర్వేచేయించడానికిగాను 1,27,000 రూపాయలను మంజూరు చేసింది.

సీలేరు హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కేవలం పవర్ ప్రాజెక్టు మాత్రమే. దీనిని మూడు దశలుగా పూర్తిచేస్తారు. 150 వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. సీలేరు నది ఆంధ్ర-ఒరిస్సా రాష్ట్రాలకు సరిహద్దుగా వున్నప్పటికీ, విద్యుచ్ఛక్తి స్కీముకు సంబంధించినంతవరకు నది మీద వున్న తన హక్కు లన్నింటినీ ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి యిచ్చింది.

ఈ స్కీమును 1956లో ప్రారంభించి, ఆరు సంవత్సరాలలో పూర్తిచేయ దలుస్తున్నారు. 22 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు కూడా.

దేశవిదేశాలలో పారిశ్రామికాభివృద్ధి

శ్రీ బి. యమ్. బిర్లా ఆశాభావం

న్యూఢిల్లీ, అక్టోబర్ 29—నేడిక్కడ ప్రారంభించబడుతున్న భారత పారిశ్రామిక మహాప్రదర్శనం, "ఒక్క ఇండియాలోనేకాక ఈ ప్రాంతంలోని పెక్కుదేశాలలో పరిశ్రమాభివృద్ధి పెద్ద ఎత్తున కొనసాగడానికి దోహదమీయగలదని తాను విశ్వసిస్తున్నట్లు ప్రదర్శన నిర్వాహక సంఘం అధ్యక్షుడు శ్రీ బి. ఎమ్. బిర్లా ప్రకటించారు.

భారత పారిశ్రామిక ప్రదర్శనకు ప్రారంభోత్సవం జరుపవలసిందిగా ప్రధాని పండిట్ నెహ్రూను శ్రీ బిర్లా కోరుతూ ఇంకా యిలా అన్నారు:

"మరి ఆరు వారాలు ఈ క్షేత్రం వివిధ దేశాల వర్తకులకు, ఉత్పత్తిదారులకు సభాస్థలి కాగలదు. ఒకరినొకరు వ్యక్తిగతంగా కలుసుకొనడంవల్ల, ప్రజావసరాలు; పద్ధతులు మున్నగునవి స్వయంగా తెలుసుకొనడంవల్ల అంతర్జాతీయ వాణిజ్యం పెంపొందడమేకాక అంతకుమించిన ప్రయోజనం మరొకటి వుంటుంది: క్రొత్త విషయాలను ఒకరి నుంచి మరొకరు తెలుసుకొనగలుగుతారు.

"ఇతర చిన్న దేశాలలో నిర్వహించబడిన, కొనసాగించబడుతున్న కృషి మన పారిశ్రామికులు క్రొత్త రంగాలలో నూతన విజయాలు సాధించడానికి ప్రోత్సహించగలవని విశ్వసిస్తున్నాను.

"క్రొత్త కార్యక్రమాలకు క్రొత్త భావాలకు దారితీస్తే ఈ ప్రదర్శనం లక్ష్యం నెరవేరినట్లే భావించవచ్చు."

ఇలాంటి ప్రదర్శనాన్ని ఏర్పాటుచేయాలని 1952 లోనే ఇండియా వాణిజ్య సంస్థల ఫెడరేషన్ నిర్ణయించిందని, వాణిజ్య పారిశ్రామిక వేత్తలు ఈ అభిప్రాయాన్ని హర్షించినా విదేశాలు కూడా ప్రదర్శనంలో పాల్గొనవలసి వున్నపుడు ఇండియా ప్రభుత్వం సహకారాన్ని పొందడం అవసరమని భావించారని, వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు పూర్తి సహకరించినారని చెప్పడానికి హర్షిస్తున్నానని శ్రీ బిర్లా అన్నారు.

విదేశాలనుంచి వచ్చిన సహకారం చాలా ప్రోత్సాహమిచ్చిందని వివరిస్తూ ఈ ప్రదర్శనంలో ఒక్కొక్క దేశాలవారు ప్రదర్శించిన వస్తువులు ఆయా దేశాల ప్రభుత్వానికేమి ప్రజలకేమి, పారిశ్రామిక సంస్థలకేమి ఎనలేని ఖ్యాతిని కూర్చుతున్న వని అన్నారు. ఇండియన్ పరిశ్రమలు కూడా వెనుకబడి లేవని చెబుతూ, ప్రదర్శనంలో పాల్గొంటున్న కొన్ని దేశాలు సాధించినంత అభివృద్ధిని ఇండియా సాధించి వుండకపోయినప్పటికీ, ఇండియన్ పరిశ్రమలు సంతృప్తికరమైన అభివృద్ధిని పొందినవని, ఈ ప్రదర్శనమే దానికి నిదర్శనమని వివరిస్తూ క్రొత్త పరిశ్రమలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ పరిశ్రమలు, ముఖ్యంగా ఇంజనీరింగ్ పరిశ్రమలు బాగా అభివృద్ధి గాంచిన వన్నారు.

రైల్వే ఇంజనులు, బాయిలర్లు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలెక్ట్రిక్ పంకాలు, లాంప్‌లు, కెటిల్స్, వైర్లు, రేడియోలు, డీసెల్ ఇంజన్‌లు, టెక్స్‌టైల్ యంత్రాలు, కట్టర్ మిషన్‌లు, బైసికిళ్ళు, పంపులు, బాల్‌బేరింగ్‌లు, యంత్ర పరికరాలు మున్నగు అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయబడ్డం కూడా హర్షించదగిన విషయమన్నారు.

1939 సంవత్సరం వరకు ఈ పరిశ్రమలలో ఒకటి కూడా లేదని, ఒకవేళ వున్నప్పటికీ దాని అప్పటి స్థితిని బట్టి అది వున్నట్టు లెక్కలేదని చెప్పి, ఆ సంగతి దృష్టిలో వుంచుకొని పరిశీలిస్తే ఇండియన్ పరిశ్రమలు ఎంతగా వృద్ధిగాంచినవో గ్రహించవచ్చునన్నారు.

జాతీయ కరణం చేయబడిన పరిశ్రమల తాలూకు ప్రదర్శనంలోని వస్తువుల సంగతి, కుటీర పరిశ్రమల సంగతి ప్రస్తావించి ఈ ప్రదర్శనం ఇండియా పారిశ్రామికాభ్యున్నతిని తెలుసుకోడానికి చక్కని నిదర్శనమని, దానిని బట్టే భవిష్యత్తులో పరిశ్రమల నెలా అభివృద్ధి చేయవచ్చునో సక్రమంగా ఊహించగలుగునని అందులోనూ ప్రస్తుతం రెండవ పంచవర్ష ప్రణాళికపై చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో ఇది చక్కని అవకాశ మివ్వగలదని అన్నారు.

ప్రదర్శనం ఏర్పాటు చేయడంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు సమర్పిస్తూ శ్రీ బిర్లా ఉపన్యాసం పూర్తి చేశారు.

పంజాబ్ మాజీ మంత్రి హర్యానా యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు అయిన పండిట్ రామశర్మ అందలానుంచి ఒక ప్రకటనచేస్తూ హర్యానా ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలోనైనా చేర్చ [illegible] ప్రజలు ఆమోదించరని తను మాస్టర్ తారాసింగ్ కు తెలియజేశానన్నాడు.

పోలీసు సిబ్బందికి గృహవసతి

ఢిల్లీ సహాయంకోసం మద్రాసు ప్రభుత్వం అభ్యర్థన

మద్రాసు, అక్టోబర్ 30—రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి గృహనిర్మాణం నిమిత్తం 4.9 కోట్ల రూపాయలను గ్రాంటుగా మంజూరు చేయాలని ప్లానింగ్ కమిషన్ ను మద్రాసు ప్రభుత్వం కోరిందని హోంశాఖ కార్యదర్శి మిస్టర్ లోబోప్రభు నిన్న సాయంత్రం ఇక్కడ వెల్లడించారు.

ఈ ఏడాదిలో పోలీసు ఉద్యోగులకు ఇళ్ళు కట్టడానికి దాదాపు 23 లక్షల రూపాయలు ఖర్చుకాగల పథకాలను పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ రూపొందించి ప్రభుత్వానికి అందజేశారని కూడా ఆయన చెప్పారు:

సివిల్ వర్కర్స్ ఎనిమిదవ మహాసభను మిస్టర్ ప్రభు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగులకు గృహవసతులను కల్పించవలసిన అవసర మెంతో కలదని, గృహనిర్మాణ పథకాల గురించి ప్రతిపాదనలను సమర్పించవలసిందిగా పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ ను ప్రభుత్వం కోరిందని, ఈ ఏడాదికి 23 లక్షలు ఖర్చుకాగల పథకాలను ఆయన ప్రభుత్వానికి అందజేశారని తెలిపారు.

సహకారోద్యమ ఉత్సవాలు

కర్నూలులో నవంబర్ 5 వ తేదీనుంచి

కర్నూలు, అక్టోబర్ 28—ఆంధ్రరాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ నవంబర్ 5 మొదలుకొని కర్నూలులో సహకార వారోత్సవాలను నిర్వహించబోతున్నది.

ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది ప్రారంభోత్సవం చేస్తారు. మంత్రి శ్రీ సంజీవయ్యగారు సభకు అధ్యక్షత వహిస్తారు. నవంబర్ 7 వ తేదీన మహాసభలో ఉపన్యసించడానికి బొంబాయి గవర్నర్ శ్రీ హరేకృష్ణ మెహతాబ్ అంగీకరించారు. ఆ సభకు ముఖ్యమంత్రి శ్రీ గోపాల రెడ్డిగారు అధ్యక్షత వహిస్తారు. శ్రీ సంజీవరెడ్డి, శ్రీ బిక్కిని వెంకటరత్నంగారు కూడా సభలోపాల్గొంటారు.

పై సందర్భంలో ఏర్పాటు చేయబడిన ప్రదర్శనానికి ప్రారంభోత్సవం శ్రీమతి కుసుమ్ త్రివేదిగారిచే జరుగుతుంది.

ఆంధ్ర లలిత కళా సమితి

విజయవాడలో స్థాపన

విజయవాడ, అక్టోబర్ 28—"ఎమెచ్యూర్స్ లలిత కళా సమితి" సంస్థాపకులు, నిర్వాహకులు శ్రీ ఎస్. ఎన్. మూర్తిగారు క్రిందివిధంగా ప్రకటిస్తున్నారు.

"కళలలో నిష్ణాతులైనపెద్దలతో పరిచయం, కళాభిమానుల ప్రోత్సాహం, కళా పోషకుల ఆదరం తరచు లభింపజేస్తూ వుంటే యువ కళా కిశోరులు ఎంతైనా వృద్ధిలోకి రాగలరు. ఈ లక్ష్యంతో నెల కొకసారి గాని, లేదా వీలైనంత తరచుగాని కళా సమావేశములు, నటులు, ప్రదర్శనములు నిర్వహించేందుకు ఇటీవల విజయవాడలో "ది ఎమెచ్యూర్స్ లలితకళ (ఆంధ్ర) సమితి" పేరిట ఒక కళాసమితిని స్థాపించి వున్నాము. కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు ఈ సమితిలో సభ్యత్వం పొందితెలుగునాడులో లలితకళల వికాసానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. వివరాలు దిగువ చిరునామా వద్ద లభించగలవు. "ఎమెచ్యూర్స్ లలిత కళా (ఆంధ్ర) సమితి, నిడుముక్కల వారి రామానుజకూటం, విజయవాడ".

రేడియో

(నవంబర్ 1, మంగళవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉదయం 6-50 స్వాగతం; 6-55 ప్రస్తావన విశేష... 7-0 (తె. వా); 7-15 మద్రాసు నిం... 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. ... మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు—హిందీపాఠము; వెన్నెముక జంతువులు: నక్షత్రపు చేపలు, నత్తగుల్లలు ప్రసంగం: 1-0 మద్రాసువలె; 1-40 (... తె. వా); 2-0 మద్రాసు బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు—పద్య సాహిత్యరీతులు ద్వర్థికావ్యములు: శ్లేషకావ్యములు—ప్రసంగం సన్నిహితరాగములు: ఖరహరప్రియ—(పాఠశాల దినచర్య: 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు — ప్రఖ్యాత భారతీయ మంత్రులు మహమ్మద్ గవన్—ప్రసంగం; ఇతర దేశాలలో పండుగ వేడుకలు: మక్కాలో ... నబి—ప్రసంగం; బృందగానము; సాయంత్రం 5-30 కె. శ్రీనివాసులు (వీ); 6-0 ... శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; స్థానిక ప్రకటనలు, వాతావరణం; గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేవి తనలోతాను: వార్తాక్రమము; వ్యవసాయ ... ప్రకటనలు, ధరలు, వాతావరణం; (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం ... పురాణ కాలక్షేపము; 7-30 (స్టూ. రి); ... ఋంజవాద్యము — ప్రసంగం: ... సంగమేశం; 8-0 టి. కేశవులు (వ). హనుమంతరావు (మృ); 9-0 (ఆం. ... 9-15 ప్రసంగం (ఆం); 9-30 వాద్యబృంద... 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో 6-50 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; ఎస్. అనంతకృష్ణన్ (గా); 8-0 (స్టూ. ... మధ్యాహ్నం: 1-0 మహిళామండలి—రామభక్తి (కీర్తన); వచన రామాయణ రచన: శ్రీనివాస శిరోమణి; పంచవర్ష ప్రణాళిక సంకల్పసిద్ధి: ప్రజారోగ్యము — ప్రసంగం శ్రీమతి కనకరాజు: మంగళం: 1-30 ... 1-40 (హిం. వా); 1-50 (రి): 4-30 సాయంత్రం: 5-30 వి. ఎన్. కృష్ణన (వీ); 6-0 సంగీతపాఠం (తిరుచ్చినుండి); 6-25 రాజం పుష్పవనం; 7-0 (స్టూ... 7-30 (రి); 9-0 (స్టూ. రి): 9-15 ... వాద వలె; 10-0 (రి); 10-30 ... సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో 7-0 (తె. వా) — వాతావరణ సూచన; (స్టూ. రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 ... మికపాఠశాల విద్యార్థులకు: 1-0 (స్టూ... 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె... 2-0 నిలయ విద్వాంసుడు (సా); 2-15 ... పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం: (ఆం. వా) — స్థానికప్రకటనలు, వాతావరణం వాణిజ్యవార్తలు (అం); 6-15 ప్రవార్తలు; 6-25 (స్టూ. రి); 6-30 గ్రామ కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 స్థల కార్యక్రమం; 7-45 తిరుచ్చి సాత్తూర్ ఎ. జి. సుబ్రహ్మణ్యం (గా) సుందరేశన్ (వ); తిరుగోకర్ణం ఎ. సుందరం (మృ); 9-0 (ఆం. వా) లలితగీతం (తిరుచ్చినుండి రిలే); ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ (తె. వా); 7-15 గాత్రసంగీతం; కన్హయాలాల్: భజన్, గీత్; 8-0 (హిం. వా); 8-30 కుమార్ పీస్సే: ... గోపికా వసంత్ (జన్‌తాక్); 8-45 ... లాల్ ఘజల్, గీత్; మధ్యాహ్నం: ... (రి); 1-0 (రి); 1-50 (తె. వా); పాఠశాలలకు (హిం. ఉ); సాయంత్రం 5-30 కుమార్ పీస్సే: ఖయాల్ ఠైత్ ... తాళ్); 5-45 కన్హయాలాల్: గీత్. ... 6-30 (స్టూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు 6-45 గ్రామసీమ — గీతావళి: విమలా నాథన్; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ పశుసంక్షేమము: నంజువ్యాధి నిరోధం ప్రసంగం; ప్రగతి నివేదిక; వార్తలు. ప్రాయాలు, బజారుధరలు; వాతావరణ 8-0 ద్వితీయ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము

(8 వ కాలం తరువాయి)

సీటీపొదుదల, విద్యుచ్ఛక్తి — ప్రసంగం; 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 గీతావళి: విమలా పద్మనాథన్; 8-30 గాత్రసంగీతము: 9-0 (ఆం. ఉ. వా); 9-30 శండీ అగ్: నాటిక (ఉ)—రచన: అక్బీల్ అలీఖాఁ; 9-55 (రి); 10-0 కుమార్ పీస్సే; 10-30 ప్రసార సమాప్తి.

(మిగతా 7 వ కాలంలో)





"పరమత సహనం సంస్కృతి ప్రధాన లక్షణం"

రాజమహేంద్రవరం సభలో వక్తల ప్రసంగాలు

రాజమండ్రి, అక్టోబర్ 28—భారతసంస్కృతి మహా సభలు రెండవ రోజు కార్యక్రమానికి రాజమండ్రి పట్టణ పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల సీరభద్రరావుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ అవసరాల రామారావు సభా ప్రారంభం చేస్తూ సంస్కృతి అనేది ఒకరిని అనుకరించి గ్రహించుకొనేది కాదనీ, సంప్రదాయ సిద్ధమై ఆచార వ్యవహారాలలో సంస్కృతి ప్రతిబింబించ గలదనీ అన్నారు.

శ్రీ కోపల్లె కామేశ్వరరావుగారు సంస్కృత భాషా ప్రాశస్త్యాన్ని గురించి ఉపన్యసించారు.

శ్రీ రావి వర్మారావుగారు చాముకూర కవి రచనా, వర్ణనా చమత్కృతులను గురించి ప్రసంగించారు.

శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు ఉపన్యసిస్తూ "సంస్కృతి శబ్ద నిర్వచనం చాలా క్లిష్టతరమైనదనీ, ప్రాచీన గ్రంథాలను చదివితే ఆనాటి సమాజంలోని ఉత్సాహోత్కర్షయాలు ఆనాటి మనజాతిలోని విశిష్టధార్మిక సంస్కృతి తెలుస్తుందన్నారు.

శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు మనం 'ప్రాచీన సంస్కృతి' అని ఎంత గోలెత్తినా ఎప్పటికప్పుడు నూతన సంస్కృతిలోనే వుంటున్నామని చెబుతూ ప్రాచీన కవులవి కొన్ని, తమవి కొన్ని పద్యాలు చదివారు.

శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు భాసుని నాటకాలను గురించి ముచ్చటిస్తూ భాసుని రచనలలోని ఉదాత్తతను చూపించటానికి 'ప్రతిమా', 'పంచరాత్రం' అనే నాటకాలలోని రసవత్తర సన్నివేశాలను ఉల్లేఖిస్తూ మాట్లాడారు.

శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు కావ్యంలో ధ్వనినిగురించి మాట్లాడుతూ ఆనందవర్ధనుణ్ణి తీసుకుని కావ్యానికి ధ్వని ఆత్మవంటిదని చెప్పారు.

శ్రీ ఉణుదు-రామారావుగారు "కాళిదాసు" (సుభారతీయ సంస్కృతి అనే విషయంపై మాట్లాడారు.

శ్రీ జటావల్లభుల జగన్నాథంగారు ప్రబంధ కవుల కవితా రీతులను గురించి ఉపన్యసిస్తూ వివిధ ప్రబంధాలలోని పద్యాలను చక్కగా చదివారు.

శ్రీ దాద సుబ్రహ్మణ్యంగారు భగవద్గీతను గురించి సుదీర్ఘంగా ఉపన్యసిస్తూ, భగవద్గీత భారతీయ సంస్కృతికి జనివంటిదని, దార్శనికుల దగ్గరనుంచి శంకరుడునివరకుగల ద్వాదశ మహాదార్శనికుల భావాలు అందులో ఉన్నాయని అన్నారు.

శ్రీ [illegible] కోటయ్యగారు [illegible] సంస్కృతి సభల విశిష్టతను కార్యదర్శి శంకరశాస్త్రి కార్యదీక్షను కొనియాడుతూ పద్యాలు చదివారు.

శ్రీ వేదుల సూరిబాబుగారు సర్వాన్ని లక్షణాన్ని గురించి కొంత మంది కర్తల కవితా శైలిని గురించి ఉపన్యసించారు.

శ్రీమతి ఆచంట కమలా కుమారిగారు వర్తమాన ఆంధ్ర సాహిత్యాన్ని గురించి ఉపన్యసిస్తూ కృష్ణ దేవరాయల నాడి నుంచి ఉద్భవించిన గ్రంథాల నెత్తుకుని మాట్లాడారు.

శ్రీ వేదుల రామశాస్త్రిగారు జనక చక్రవర్తికి, వశిష్టునకు ఆత్మీయత్వాన్నిగురించి జరిగిన చర్చ విషయం చెప్పారు.

శ్రీ క్రొవ్విడి లింగరాజుగారి వందన సమర్పణతో రెండవనాటి కార్యక్రమం ముగిసింది.

భారత సంస్కృతి సభల మూడవ రోజు కార్యక్రమానికి శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు అధ్యక్షత వహించారు.

సభా ప్రారంభంచేసిన శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ ప్రారంభోపన్యాసంలో "భారతదేశ ఆర్ష సంస్కృతి వికాసం." అనే విషయంపై మాట్లాడుతూ ఇలా అన్నారు:

"సంస్కృతి అనేది దేశ భేదం చేత భిన్నమైవుంటుంది. భారతదేశపు సంస్కృతి మరీ భిన్నమైందనీ అలా ఇతర దేశాలలో మరీ భిన్నమైన సంస్కృతి కలిగి వుండటానికి కారణం ఇది ఋషిప్రోక్తమూ, వేదప్రోక్తమూ అయిన ధర్మ ననుసరించే దేశం కావటమే"

శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు తమ అధ్యక్షస్థానంనుంచి "భారతీయ సంస్కృతి, భారత జాతీయ సంస్కృతి"అనే విషయాలపై ప్రసంగించారు. నేడు భారతదేశం సర్వస్వతంత్రం అయింది. కనుక ఇది విశ్వసంస్కృతులలో ఒక మహా సంస్కృతిగా వెలిసే అవకాశం చిక్కింది. దీనిని భారత ప్రభుత్వం, భారతీయ సాంస్కృతిక అనధికార సంస్థలు తమ విధ్యుక్తధర్మంగా తీసుకొని దేశదేశాల నున్న ప్రాచీన సాంస్కృతిక ప్రతినిధులైన ఉద్గ్రంథాలలోని ధర్మాల ప్రచారం విరివిగా చెయ్యాలి''అని చెప్పారు.

శ్రీ రేకేటి సీతారామస్వామిగారు "భారత దేశంలోని భాష ఆచార వ్యవహారములు, పరిపాలన, ఆహార విహారాదులు రాజకీయాలూ అన్నింటిలోను కూడా ఏ ఇతర దేశంలోనూ లేనట్టి సాంస్కృతిక విశిష్టత ఉందన్నారు.

"నేషనల్ హెరాల్డ్" మాజీ సంపాదకులు అయిన శ్రీ కోటంరాజు రామారావుగారు ఆంధ్ర నాటకాలలో సంస్కృతినిగురించి ఉపన్యసిస్తూ నేటి సామాజిక తెలుగు నాటకాలలో [illegible] హేయంగానే ఉందిగాని ఆ దృశ్యం అంత [illegible] ఉండటంలేదని చక్కని నాటకానికి [illegible] ప్రభుత్వం సహాయం చెయ్యాలన్నదనీ ఆంధ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని [illegible] సంస్కృతికి అంత [illegible] చెప్పారు.

శ్రీమతి [illegible]

కొత్తపక్కిలేరు ఇరిగేషన్ స్కీమ్

ఆంధ్రప్రభుత్వంచే మంజూరు

కర్నూలు, అక్టోబర్ 30—నెల్లూరు జిల్లాలోని కొత్త పక్కిలేరు ఇరిగేషన్ స్కీమును ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్కీము అమలుకు 1·25 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది.

అనంతపురం జిల్లాలో పెనుకొండ, గోనేపేట గ్రామాలలోని ఇరిగేషన్ చెరువులను అభివృద్ధి పరచడానికిగాను 1·45 లక్షల రూపాయలను కూడా ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది. (పి. టి. ఐ.)

సంస్కృత మహాసభలు

ఉపాధ్యాయ పండితులు పాల్గొనడానికి ప్రభుత్వంఅనుమతి

విజయవాడ, అక్టోబర్ 28—ఆంధ్ర విద్యాపరిషత్తు సహాయ కార్యదర్శి శ్రీ నుదురుమాటి వెంకటరమణశర్మగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"ఆంధ్ర విద్యా పరిషత్తు సూచన నంగీకరించి ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేస్తున్న పండితులుగాని, ఇతరులుగాని నవంబరు 11, 12 తేదీలలో తిరుపతిలో జరుగబోవు సంస్కృత విశ్వపరిషన్మహాసభలలో పాల్గొన్నచో వారు 9, 10, 11 తేదీలు సెలవు పెట్ట నక్కరలేకండగనే వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడినది. కావున ఈ విషయమును ఉపాధ్యాయు లెల్లరు గమనించి ఈ సదవకాశమును వినియోగించుకొనగలందులకు ప్రార్థన."

ప్రభుత్వ వ్యవసాయ బోర్డుకు నూనెగింజల కమిటీ ప్రతినిధి

హైదరాబాద్, అక్టోబర్ 22—నేడిక్కడ జరిగిన కేంద్ర నూనెగింజల కమిటీ తొమ్మిదవ వార్షిక సమావేశంలో భారత ప్రభుత్వపు వ్యవసాయ బోర్డులో కమిటీ ప్రతినిధిగా శ్రీ జి. ఉమామహేశ్వరరావుగారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

మనవిగా చేసుకుని నాటికి భారతీయరంగు పులిమేశామనీ ఈ సాంస్కృతిక భావం ఎక్కడిది అనే ప్రమేయం లేకుండా సంస్కృతిని పరిగ్రహించి మనుష్యుల మనస్సులో క్రోధము, ఈర్ష్య, ద్వేషము, మొదలయినవాటిని తొలగించుకుని కరుణ, దయ, ఆదరణ, పరోపకారం వంటి సద్గుణాలను పెంపుకోవాలని చెప్పారు.

శ్రీ గొట్టుముక్కల రామకృష్ణశాస్త్రిగారు ప్రభుత్వమూ ప్రజలూ సాంస్కృతిక విషయాలను పోషించాలి''ని చెప్పారు.

శ్రీమతి కొక్కొండ కాంతాదేవిగారు "నాటి కవిత్వం—నేటి కవిత్వం, అనే విషయంపై మాట్లాడారు.

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు తమ గుణీరోపన్యాసక్రమంలో మన అభిప్రాయానికి పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాన్ని సహించటమూ, పరమతాన్ని సహించటమూ ఇదే సంస్కృతికి మొదటి లక్షణమని చెప్పారు.

శ్రీమతి కొక్కొండ సత్యవతి ఆంధ్ర సాహిత్య పోషకులను గురించి మాట్లాడారు.

శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు ఇంక కనీసం అయిదు సంవత్సరాలైనా తెలుగులో పద్యాలు రాయటం మానేసి సరళమైన వచనాన్ని రాయటానికి ఆంధ్ర కవీశ్వరులంతా పూనుకోవాలనీ గద్యకవితా వాఙ్మయాన్ని సృష్టించడానికి ఇదే అదను అని అన్నారు.

శ్రీ దవళ సుందర నారాయణకవిగారు శ్రీ జామవా కవిగారు ప్రత్యేకంగా ఈ సమావేశాల కోసం వ్రాసిన పద్యాలను చదివారు.

శ్రీ ఏలూరిపాటి రామభద్ర శైనులుగారు సంస్కృత భాషవల్ల తెలుగు భాషకు మహా వైభవం వచ్చిందన్నారు.

శ్రీ తుమ్మలచర్ల వెంకటసుబ్బయ్య సిద్ధాంతిగారు సంస్కృత భాషా ప్రాశస్త్యాన్ని గురించి ఉపన్యసించారు.

శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు తాము వ్రాసిన "భామతీ, కావ్యం లోంచి చక్కని పద్యాలను చాలా మనోహరంగా చదివారు. శ్రీ వేదుల వెంకట్రావుగారు భారత సంస్కృతి సభల వైభవాన్ని గురించి అనువుగా పద్యాలు చెప్పారు.

శ్రీ చిర్రావూరి అనంత పద్మనాభశాస్త్రిగారు గీర్వాణభాషా ప్రపంచం పుట్టినప్పటినుంచీ అంటే సుమారు 196 కోట్ల సంవత్సరాలనుంచీ ఉండటం శాస్త్రాధారంతో గంభీరంగా ఉపన్యసించారు.

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారు "తెలుగుభాషా ప్రాశస్త్యాన్ని గురించి ఉపన్యసిస్తూ తెలుగువంటి రసోద్దీపనకరమైన భాష, సరసమైనభాష, సుందరమైనభాష వేరేదీలేద''ని చెప్పారు.

శ్రీ అవసరాల కామరాజు పంతులుగారు ఈ మూడు రోజుల సభలలోను పాల్గొన్న దిగ్గజాలవంటి సంస్కృతాంధ్ర పండిత కవులకు, వక్తలకు, సభికులకు వందన సమర్పణ గావించారు.

ఈ మహాసభల విజయానికి ఎంతగానో రాత్రింబగళ్ళు పాటుపడిన శ్రీ రంప శంకర శాస్త్రిగారి కృషిని అధ్యక్షులు, పలువురువక్తలు ప్రశంసించారు.

ఈ సభల విజయాన్ని కాంక్షిస్తూ శ్రీయుతులు భోగరాజు పట్టాభి సీతారామయ్య (మధ్యప్రదేశ్ గవర్నర్), శ్రీ కోకా సుబ్బారావు (ఆంధ్ర చీఫ్ జస్టిస్)" బూరుగుల రామకృష్ణారావు (హైదరాబాదు ముఖ్యమంత్రి) శ్రీ కిల్లాంబి చంద్రమౌళి (ఆంధ్ర మంత్రి), శ్రీ సి. ఎం. త్రివేదీ (ఆంధ్ర గవర్నర్, డాక్టర్ లంకసుందరం (ఎం. పి.) గార్లు శుభ సందేశాలను పంపారు. వాటిని కార్యదర్శి శంకరశాస్త్రిగారు చదివారు. మూడు [illegible]

ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల షెడ్యూల్డ్ జాతుల రీజినల్ డైరెక్టర్ శ్రీ తులాబందుల నాగేశ్వరరావుగారు ఏలూరులో ఎరుకుల, యానాదుల కాలనీని సందర్శించినప్పటి ఫొటో

జ్యోతిశ్శాస్త్ర పరిశోధనకు యూనివర్సిటీల ప్రోత్సాహం

ఆంధ్రరాష్ట్ర ప్రథమ మహాసభలో అభ్యర్థన

నెల్లూరు, అక్టోబర్ 28—"సరైన గ్రహచార జ్ఞానం జ్యోతిశ్శాస్త్రానికి, జాతకఫల నిర్ణయానికి అత్యంత ముఖ్యం. ఈ విషయమై వాదభేదాలు బయలుదేరుతున్నవి. పాశ్చాత్యుల పద్ధతిని అనుసరించడమా లేక మన ప్రాచీనుల పద్ధతిని మన్నించడమా? అన్న సందేహం కలుగుతున్నది. ఈ సమస్యలను దేశంలోని జ్యోతిశ్శాస్త్రజ్ఞులు చర్చించి ఒక నిర్ణయానికి రావడం అవసరం" అని శ్రీ బి. వి. రామన్ నేడిక్కడ జరుగుతున్న ఆంధ్ర రాష్ట్ర జ్యోతిశ్శాస్త్ర వేత్తల మహాసభకు అధ్యక్షత వహించిన సందర్భంలో చెప్పారు.

ఆయన తన ఉపన్యాసంలో యింకా యిలా తెలియజేశారు :

"పంచాంగాలలో విభేదాలు జ్యోతిష శాస్త్రాభివృద్ధికి ప్రతిబంధకంగా వున్నవి. జ్యోతిష శాస్త్రవేత్తలు ఒక సంఘంగా ఏర్పడ్డం ఈ కాలంలో చాలా అవసరం.

"మన జ్యోతిశ్శాస్త్రం చాలా అభివృద్ధి చెందినది. అయితే దానికి మునుపున్న ఆదరణ, ప్రోత్సాహం నేడు లేవు. అందువల్ల యిప్పుడు ఈ శాస్త్రం బాగా వెనుకపడింది. ప్రభుత్వాలే కాక విశ్వవిద్యాలయాలు కూడా జ్యోతిశ్శాస్త్రాభివృద్ధికి దోహద మివ్వాలి.

"జ్యోతిశ్శాస్త్రం ప్రకృతిశాస్త్రాలవలె జడపదార్థాలను పరిశీలించేదికాదు. గ్రహగతులను, వాటి ఫలితాలను పరిశీలించే జ్యోతిశ్శాస్త్రాన్ని ప్రకృతి శాస్త్రాల సంకుచిత దృష్టితో పరిశీలించరాదు. కొన్ని కొన్ని వేళలందే మానవజన్మ సంభవమని జ్యోతిశ్శాస్త్రం చెబుతుంది. శాస్త్రరీత్యా ఎవరైనా సరే ఈ విషయాన్ని పరిశీలించవచ్చు.

"సుప్రసిద్ధులయినవారి జాతకాలు వారి జీవితాలకు ప్రతిబింబాలు. ఆయా వ్యక్తుల స్వభావాలకు వారి జాతకాలు దర్పణాలు. ప్రభుత్వాలు, ప్రజలు, విశ్వవిద్యాలయాలు జ్యోతిశ్శాస్త్రాభివృద్ధిని ప్రోత్సహించాలని కోరుతున్నాను.''

ఇది రాష్ట్ర ప్రథమ మహాసభ. సభ పుర మందిరంలో జరిగింది.

ఆంధ్రరాష్ట్ర వివిధ ప్రాంతాలనుంచి 50 మంది డెలిగేట్లు వచ్చారు.

స్వాగతోపన్యాసం

ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ బి. రామచంద్రా రెడ్డి (యం. పి) గారు ప్రతినిధులకు స్వాగతంచెప్పారు. జ్యోతిశ్శాస్త్రపునరుద్ధరణకు దేశంలో జరుగుతున్న ప్రయత్నాలనుగురించి ఆయన తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రం కూడా ఒక శాస్త్రంగా గుర్తించి ఇండియా ప్రభుత్వం ఆదరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

ఆయన యింకా యిలా చెప్పారు :

"జ్యోతిషము శాస్త్రమగునా కాదాయని సంశయించువారు కొందరున్నారు. ఆ శాస్త్రమునందు నమ్మకముంచి వారి వారి ప్రాపంచిక, ఆధ్యాత్మిక జీవిత సౌభాగ్యములను గురించి తెలిసికొనుటకు జ్యోతిషమును ఆశ్రయించువారు మరికొందరు గలరు. జ్యోతిషము నందు తమకుగల మర్యాదను బహిరంగపరచ నియ్యకొనక దానియందు తమకున్న నమ్మకమును వెలిబుచ్చలేనివారు వేరొక కొందరు గలరు. కాని, అనేకులు విద్యావంతులు జ్యోతిషమును రహస్యముగనైననేమి, ఆశ్రయించువారున్నారని ముదమగుచున్నది. కొందరు విద్యావంతులు వినోదముకొరకో, ఆత్మతృప్తికొరకో జ్యోతిశ్శాస్త్రమునందు నమ్మకముంచి, కృషి యొనర్చుచు తచ్ఛాస్త్రవ్యాప్తికొరకు, సంరక్షణకొరకు ఉద్యుక్తులగుచున్నారు.

"హిందూమతములో పాశ్చాత్య విద్యావ్యాప్తి ప్రథమ దశవలన జ్యోతిషమునందు విముఖత్వము గలిగెను. మన శాస్త్రములయెడ, మన మత సిద్ధాంతములయెడ గలిగిన విముఖతను విడుచుటకు మన విద్యాధికులకు కొన్ని దశాబ్దములు పట్టెను. మన శాస్త్రములలో, సుతముల్లో నుండు సత్యసిద్ధాంతముల బలము, అజ్ఞానమును వానియందలి విముఖతను పైకొనెను.

"ఇతర హైందవ శాస్త్రముల ప్రాశస్త్యము మెల్లమెల్లగా గుర్తింపబడుచున్నది. కాని జ్యోతిశ్శాస్త్రము ఇంకను దాస్యసమూలాడుచునేయున్నది. ధర్మస్ఫూర్తితో యథార్థమును అనుసరించి ఈ శాస్త్రమునందలి విలువను వ్యక్తీపరచవలసిన అవసరము ఆసన్నమైనది. ఉత్తర ప్రదేశమున [illegible] ప్రధాన మంత్రి డాక్టర్ సంపూర్ణానంద్‌గారి నాయకత్వమున "జ్యోతిశ్శాస్త్ర శాస్త్రీయ పరిశోధనసమితి" అను పేరుతో నొక సంఘ మేర్పడెను. దాని ముఖ్యోద్దేశములు-ఆధునిక శాస్త్రీయ పద్ధతుల ననుసరించి జ్యోతిశ్శాస్త్ర సారాంశ పరిశోధనము; జ్యోతిశ్శాస్త్రమునం దభిరుచిని కలిగించి పెంచుట; ఆ సమితి స్థాపనమైన కతిపయ కాలములోనే జ్యోతిశ్శాస్త్ర గణిత పద్ధతులు, శాస్త్ర సూత్రపరిశీలన, సంఖ్యా విషయ విమర్శనము మొదలగు వానికి పెక్కు అవకాశములు గలవని తేల్చుకొన గలిగెను. శాస్త్రీయముగ అధ్యయనమునకు, సంఖ్యా వైశద్యమునకు కావలసిన ఆధారములను సేకరించుటకు తత్సమితి అభిరుచిని పొందుచున్నది. భారత భూమిలోని సర్వ ప్రాంత్యములతో సన్నిహితత్వమును కల్గించుకొనుటకు, అవ్విధముగ తచ్ఛాస్త్రమును గూర్చి కృషి చేయుటకు, పరిశీలించుటకు, సమవేదికను సమకూర్చుకొనుటకు ఆసమితి జరన వడుచున్నది.

"బెంగుళూరులో జ్యోతిష్పత్రికా సంపాదకులకు డాక్టర్ రామన్‌గారు జ్యోతిశ్శాస్త్రమును పోషించుటకు, పెంపొందించుటకు పాశ్చాత్య నాగరికతాజనిత వైముఖ్య విభేదనమునకు అఖండసేవ యొనర్చిరి. వారినాడు మనమహాసభను అధివతిగానుండుట మన వంతుప్తికి పుష్టిని చేకూర్చెను. వ్యక్తుల రాజకీయ, సాంఘిక, ఆర్థికాభివృద్ధినిగూర్చి ఏష్యమును దెల్పి, జాతకములను వ్రాయుటే జ్యోతిశ్శాస్త్రమని అనేకు లనుకొందురు. ఈ శాస్త్రము విశాలమని, అనేక శాఖా సంశోభితమని సామాన్యులకు తెలియదు.

"ఇయ్యది శాస్త్రమో, శిల్పమో నిర్ణయం కాలేదని, అట్టి నిర్ణయము శాస్త్రజ్ఞుల పనియని, అది శాస్త్రమైనను కావచ్చును, శిల్పమైనను కావచ్చును, రెండును కాకపోవచ్చునని హోంశాఖామంత్రి శ్రీ గోవింద వల్లభ పంత్ అన్నారు.

కర్తవ్యతా మూఢత్వమును వెల్లడించిరి. సంశయ హృదయములో నమ్మకమును కొల్పించుట కష్టముగాదు. వలయు పరిశోధనానంతరమున ఇదియును శాస్త్రమేనని విజ్ఞులు ఎంచినయెడల ప్రభుత్వ సానుభూతిని పొందుట కష్టము గాదు.

"మంత్రులకు, ప్రభుత్వ రథచాలకులకు జ్యోతి శాస్త్రమునందు నమ్మక మున్నదని నమ్ముటకు కారణములున్నవి. కాని బహిరంగముగ నద్దానిని పోషించుటకు వారు సంసిద్ధులయినట్లు తోచదు. వారు నిర్ణయమునకు రాదగిన అదను ఎదురయినదని మదింపు వేయదగును. శాస్త్రములలోను, వాని ననుసరించు శాస్త్రజ్ఞులలోను విభిన్నమై అనుసరితమైయుండు సిద్ధాంతముల విజత్వ పరిశోధనమున భీతిలేదు, అనీతిలేదు. ఇతర ప్రాచీన శాస్త్రములగు ఆయుర్వేదము మున్నగు వానివలెనే యిదియును పోషణర్హమూ యనునది తేల్చుకొనవలయును.

"జ్యోతిషము ఒక శాస్త్రమనియే ఋషులు పరిగణించిరి. అది వేదాంగమనియు ననిరి. జ్యోతిష్కులకు దైవజ్ఞులని పేరిడిరి. కాలక్రమమున అనేక సిద్ధాంతములు వెలువడి బలపడెను. ఏష్యసిద్ధాంతములలో పరాశరము, జైమిని, బృహజ్జాతకము, కేరళము, నాడీ- మొదలగునవి యేర్పడెను.

"పండితులు, ప్రజ్ఞావంతులు అగు జ్యోతిష్కులు గలరు చేర్చి ఆయా సిద్ధాంతముల ప్రాశస్త్యములను స్థిరపరచి వ్రాతప్రతులను అప్రచురితములను ప్రచురించి ఈ శాస్త్రము మీద క్రొత్త వెలుగును ప్రసరింపజేయుట కర్తవ్యము.

"ఈవరివరకు, పాశ్చాత్యదేశమున జ్యోతిషము శాస్త్రముగా పరిగణింపబడలేదు. షీరో పండితుడు తన యేష్యములను, పుస్తకములను ప్రచురించువరకు ఈ శాస్త్రమును గూర్చి పరిశ్రమ యొనర్చుట కప్పట యుత్సాహమే యుండియుండలేదు. ఆ దేశములలో నెపోలియన్, హిట్లరువంటి ఉద్దతులుండిరి. వారు యుద్ధవ్యూహము లనుగమించునప్పుడు జ్యోతిష్కుల సలహాల ననుసరించుచుండిరట. గడచిన రెండవ ప్రపంచ యుద్ధములో మిత్రమండలివారు కెప్టన్ డోలో అనువారిని నియమించుకొని, హిట్లరు జ్యోతిష్కుల సలహాలకు ప్రతిహతములగు సలహాలను పొందిరని వారు వ్రాసిన వ్యాసమాలికవలని వ్యక్తపడుచున్నది. ఆ వ్యాసములు ఆంగ్లమున డాక్టర్ రామన్‌గారి జ్యోతిష పత్రికలో ప్రచురితము లయినవి.

"పాశ్చాత్యశాస్త్రజ్ఞులు క్రమ క్రమముగ జ్యోతిషము, సాముద్రికము మున్నగునవి శాస్త్రములని సమ్మతించి గ్రహించుచున్నారు.

షీరోగూడ తన "హస్తభాష"లో సాముద్రికమును హిందూదేశమున తాను నేర్చినట్లు చెప్పికొనినాడు. అట్టి శాస్త్రములలో మనదేశమున ప్రాచీనమునుండి నమ్మకముండెడిది. ఒకప్పుడు మూఢభక్తియని తలంచబడుచుండినవియుగూడ శాస్త్రములుగనే ఆలివర్ లాడ్జివంటి మహా శాస్త్రజ్ఞులు గూడ కూడ బల్కుచున్నారు. గణించిన అత్మలతో మనము మాటాడనగునని వారు స్థిరీకరించిరి.

"ఇది పరిశోధనల యుగము. నూతన సిద్ధాంతములకు నిలవము. క్రొత్త గ్రహములు కనిపెట్ట బడుచున్నవి. ఇప్పటి వండితులు ఆవి యెంతవరకు ఏష్యస్థిరీకరణమున కుపయుక్తములో విర్ణయించవలసి యున్నది. పరిశోధించవలసి యున్నది.

"అదృష్ట వశాత్తుగ తిరుపతిలో ప్రాచ్యశాస్త్ర శిల్పాదుల పరిశోధనముల కుపయుక్తములగు సన్నివేశము లిప్పుడు గలవు. ఇప్పుడు అచ్చట శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము నెలకొల్పబడినది. దాని ముఖ్యోద్దేశములలో ప్రాచ్య శాస్త్రములను, కళలను వృద్ధిపరచుటయు గలదు. ఆంధ్ర విద్యాశాఖయు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ కర్తలు తమ ప్రయత్నములను సమీకరణ మొనర్చి సహకరించు కొన్నచో, విస్తారవ్యయ ప్రయాసలు లేకయే, యిందుకై పరిశోధన శాఖను నిర్మించుకొనవచ్చును. అభిమానులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వములు విరివిగ విరాళముల నిచ్చి ఆ శాఖ వాడిపోకుండ పోషించగలరు. మనము చేయవలసినది యీ యుద్యమమును నాటి దోహదమిచ్చుట. రాష్ట్ర పాలకుల విశ్వవిద్యాలయముల దృష్టి యిందుపై ఆకర్షించుటే ఈ మహాసభ పరమోద్దేశము. ఇది సాధ్యమయినచో, యీ సభోద్దేశ్యము నెరవేరినట్లే."

మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ప్రారంభోపన్యాసం

ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు సభను ప్రారంభించారు. ప్రజలను ఆందోళన కలిగించడానికి ప్రయత్నించక జ్యోతిశ్శాస్త్రజ్ఞులు శాస్త్ర పరిశోధనకు పూనుకొనాలని ఆయన సూచించారు. పంచాంగం సంస్కరణ విషయమై తగు సలహాలిచ్చే నిమిత్తం ఇండియా ప్రభుత్వం సలహాపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించగలదన్నారు.

ఆహ్వాన సంఘ కార్యదర్శి శ్రీ జి. వి. సుబ్బరామయ్యగారు ప్రముఖుల పలువురు పంపిన సందేశాలు చదివి వినిపించారు.

బళ్ళారి భవిష్యత్తు ఏమి కానున్నదో జ్యోతిషం చెప్పవలసిందిగా బళ్ళారినుంచి శ్రీ డి. వేణుగోపాలాచారిగారు (అడ్వొకేటు) పంపిన సందేశంలో కోరారు. అది వినగానే సభికులు నవ్వారు.

శ్రీ టి. వి. శివరామయ్యగారు వందన సమర్పణ చేశారు.

సభ రేపు కూడా జరుగుతుంది.

షెడ్యూల్ జాతుల కార్పొరేషన్

ఆంధ్రకు కేంద్రంనుంచి 3 లక్షల సహాయం

కర్నూలు, అక్టోబర్ 29—ఆంధ్ర షెడ్యూల్‌జాతుల కార్పొరేషన్‌కు గిడ్డంగులు కట్టడానికి రెండు లక్షల రూపాయలను, లారీలు కొనడానికి లక్ష రూపాయలు, మొత్తం మూడు లక్షల రూపాయలను కేంద్రం మంజూరుచేసినట్లు నేడిచ్చటికి చేరిన వర్తమానాన్నిబట్టి తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రంలోని అయిదు లక్షల షెడ్యూల్ జాతులవారి ఆర్థిక సముద్ధరణకు గాను ఈ కార్పొరేషన్ ఉద్దేశించబడింది. వీరు అడవులనుంచి తెచ్చుకొనే సంపదలను నిల్వచేసుకొనడానికి, సరసమైన ధరలకు అమ్ముకొనడానికి వీలుగా సహాయపడడమే ఈ కార్పొరేషన్ ఉద్దేశించబడింది.

కళల ప్రయోజనం

తిరుపతి సభలో శ్రీ అనంతకృష్ణశర్మగారి విశదీకరణ

తిరుపతి, అక్టోబర్ 27—తిరుపతి శ్రీ లలిత కళాసమితివారు ఈ నెల 25, 26 తేదీలలో శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలావరణలో శరన్నవరాత్రోత్సవములు జరిపారు.

మంగళవారంనాడు "నాట్యకళా ప్రపూర్ణ" బళ్ళారి శ్రీ టి. రాఘవ వర్ధంతి జరుపబడింది. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయాధ్యక్షులు శ్రీ జీరెడ్డి చెన్నారెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్రోపన్యాసకులు శ్రీ ఎం. ఎస్. ప్రకాశరావుగారు తమకు శ్రీ బళ్ళారి రాఘవగారితో వున్న పరిచయాన్నిగూర్చి చెప్పారు.

యువకులు నాటకాలు వేసేటప్పుడు పరికరాలను తగ్గించుకొనాలని, మైక్ అవసరం లేదని, 300పైగా ప్రేక్షకులను రానివ్వరాదని, నాటకం బాగుంటే ఆ నాటకాన్ని యితరుల కొరకు పునఃప్రదర్శించవచ్చునని ఆయన చెప్పారు.

పిమ్మట ఏకపాత్రాభినయ పోటీలు జరుపబడింది.

రెండవరోజు సభకు శ్రీ పి.బాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించగా శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు 'నవరాత్ర్యుత్సవం లలితకళలు' అను విషయాన్నిగూర్చి ఉపన్యసించారు.

సమితి అధ్యక్షులు శ్రీ వి. నాగేశంగారు స్వాగతం చెప్పారు. శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు తమ వుపన్యాసంలో "లలిత కళలను' గూర్చి ఇలా తెలియజేశారు:

"జీవితంలో లాలిత్యం వుండాలి. మొత్తం కళలు 64 అని చెప్పబడుతున్నవి. దొంగతనం కూడ ఒక కళ అని చెప్పబడుతున్నది. ప్రయోజన అపేక్ష లేక అందాన్ని అనుభవించి ఇతరులను అనుభవించేయగలదే 'కళ' మానవ హృదయానికి సంతోషాన్ని యివ్వగలవి కళలు. హృదయానికి ఆనందం, విశ్రాంతి యివ్వగలిగినవి కళలు. సంగీతంలోని లయ యితర కళలలో అంతగా లేదు. కాని, లయ అన్ని కళలలోను వున్నది.

పిమ్మట శ్రీ శర్మగారు ఏకపాత్రాభినయ పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు పంచిపెట్టారు. శ్రీ గోపినాథ్, శ్రీ యం. కృష్ణయ్య, శ్రీ నాగేశ్వరరావుగార్లకు బహుమతు లివ్వబడినవి.

సమితివారు, "విరాళా ప్రొడక్షన్ నెం 1" అనే నాటికను ప్రదర్శించారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వోద్యోగిగా నియామకం

బందరు అక్టోబర్ 27—కృష్ణాజిల్లా కలెక్టర్ జనాబ్ సయ్యద్ అబ్దుల్ క్వాదిర్, కేంద్ర ప్రభుత్వంలో డైరెక్టర్-జనరల్ ఆఫ్ సెటిల్ మెంట్సుగా నియమింపబడ్డ కారణంగా, ఇక్కడ కలెక్టర్‌గా నియమింపబడిన శ్రీ వి. వి. రత్నంగారికి చార్జి అప్పగించి నిన్న సాయంకాలం కుటుంబ సమేతంగా ఊరు నుంచి వెళ్ళారు.

క్రొత్తగా కలెక్టర్ చార్జి పుచ్చుకున్న శ్రీ పిల్లారిసెట్టి వెంకటరత్నంగారు యింతకు పూర్వం కర్నూలులో విద్య - ఎండోమెంట్సు శాఖ డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు.

Extra Free Gifts for You



DELICIOUS Dalmia BISCUITS

మధురమైన, ఆప్పైన, బలకరమైన దాల్మియా బిస్కత్తు ప్యాకెట్లలో మేము ధారాళముగా 20 ప్యాకెట్లకు ఒకదానిలో వుచిత కూపను వుంచినాము.

మీయొక్క ప్యాకెట్లలో కూపనుండినంతట డీలరువద్ద మా రకము చేసికొని మీకు కావలసిన వుచిత ప్యాకెట్టును తీసికొనుడు.

క్యాషు ప్రయిజు కూపనులు ప్రతినెల మూడు ప్రయిజులు. రు. 300. 150. 50 విలువగల బహుమతి కూపన్ ప్యాకెట్లలో ఉంచబడును. అవి మీకు లభించిన చెక్కులను మావద్ద మార్చుకొనుడు.

PATIALA BISCUIT MANUFACTURERS LTD.
RAJPURA (PEPSU)

మీరే న్యాయం చెప్పండి!

బుద్ధిమంతునికి మంచి బ్లేడ్ ఏది అని

మీరు బ్లేడులవల్ల ఏమి కోరెదరు? చాలకాలముండే పదును — ప్రతిదినమూ సుఖమైన చక్కని ముఖక్షౌరం, ఇటువంటి ముఖక్షౌరమును యెట్లు పొందుదురు? మీరు సెవెన్‌ఓ'క్లాక్ బ్లేడులను వాడినచో సుఖమైన ముఖ క్షౌరమును పొందెదరు.

మీరే న్యాయం చెప్పండి. సెవెన్ ఓ'క్లాక్ బ్లేడును ఎప్పుడు తయారైన దైనా తదితర యేబ్లేడుతోనైనమా పోల్చి చూడండి. ఏ యితర బ్లేడున్నూ అట్టి సుఖమును, అట్టి మెత్తదనమును, దీర్ఘకాలం పదునును గలిగియుండదు మరియు మీ సొమ్ముకు ఏయితర బ్లేడున్నూ ఉత్తమ విలువను ఇవ్వదు.

అత్యల్ప విధమైన ముఖక్షౌరమును అంగీకరించ నవసరము లేదు — ఎన్నుకొనుటకు మేలైనవి సెవెన్ ఓ'క్లాక్ బ్లేడులే.

7o'clock BLADES
సెవెన్ ఓ'క్లాక్ బ్లేడ్‌లు

డాల్డా క్విజ్ పోటీ

డాల్డాక్విజ్ పోటీలోని 18 వాక్యములను పూర్తిచేయు నిమిత్తము ప్రతి వాక్యము కొరకున్న యివ్వబడిన రెండేసి మాటలు యీ దిగువ నుదహరింపబడినవి ప్రతి వాక్యమందునూ తీర్పరుల నిర్ణయం ప్రకారం సరియైన మాటలు అలాగే వుంచబడి తప్పు మాటలు కొట్టివేయబడినవి. మీ జవాబులను సరిచూచుకోండి — మీరు ఒక బహుమతిని గెలుపొంది యుండవచ్చును:

సమాధానము!

(1) అల్లరితనముగా
(2) ఆరోగ్యకరమైనది
(3) రుచికరమైన
(4) ఆరోగ్యకరముగా
(5) అదుపులేకుండా
(6) జీర్ణమును
(7) జాగ్రత్త
(8) ఏడ్చునప్పుడు
(9) సురక్షితమైనది
(10) ఆహారం
(11) బిడ్డలు
(12) ఆనందముగా
(13) రుచికరంగా
(14) బలముగా
(15) ఆరోగ్యమును
(16) శక్తి
(17) రంగువిగా
(18) గుర్తును

మీ ఎంట్రీ మా ఆఫీసు సమాధానముతో ఏకీభవించిన యెడల మీ క్లెయిమ్‌ను రు. 5/- లు. పరిశోధక రుసుము సహా (క్లెయిమ్ సరియైనదయినచో తిరిగి ఇచ్చివేయబడును) 1955 నవంబర్ 14వ తేదీలోగా డాల్డాక్విజ్, పోస్టు బాక్సు నం. 584, న్యూ ఢిల్లీకి మీరు పంపవలెను. గెలుపువారు అందరూ కంపెనీచేత తెలుపబడుదురు.



(1) శ్రీమతి హెచ్. సి. సరీన్, గృహిణి. (2) శ్రీమతి హన్నా సేన్, పూర్వప్రిన్సిపాల్, లేడీ ఇర్విన్ కాలేజ్, మరియు సోషల్ వర్కర్. (3) శ్రీమతి ఎస్. నటరాజన్, జర్నలిస్టు. (4) కర్నల్ అమీర్ చంద్, పూర్వప్రెసిడెంట్, మరియు జనరల్ సెక్రెటరీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. (5) శ్రీ నిర్మల్ సి. ఘోష్, ప్రెసిడెంట్, ది ఇండియన్ అండ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ సొసైటీ

HVM. 260-X72 TL

టెండరు నోటీసు

సీలువేసిన టెండర్లు యీ దిగువ సుదహరించిన పనికిగాను శ్రీ గోదావరి ఈష్టర్న్ డివిజను ఎగ్జిక్యూటివ్ యింజనీరు వారిచే ధవళేశ్వరములోని వారి ఆఫీసులో 25-11-55వ తేదీని సాయంత్రం 3 గంటలవరకు తీసుకొనబడును.

పని పేరు: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నూతనముగా నిర్మింపబడుచున్న సాంకేతిక కళాశాల విద్యార్థి వసతి గృహము నిర్మించుట.

అన్ని వివరములు గల పత్రములు తేదీ 10-11-55వ తేదీ నుండి గోదావరి ఈష్టర్న్ డివిజను ఆఫీసునుండి రు10-2-6(సేల్సుటాక్సు సహా) ఇచ్చి పొందవచ్చును.

కంట్రాక్టు: కె 2.
ధరావతు: రు. 4,000

సూపరింటెండింగ్ ఇంజనీర్,
ధవళేశ్వరం సర్కిల్,
ధవళేశ్వరం, 19-10-55

పశువులు, దిండ్లు, కుషన్లు వగైరాలకు, మీకు కావలసిన అన్నిరకాల వేస్టు కాటన్‌కు, తుడవడానికి కావలసిన కాటన్ యారన్ వేస్టుకు మమ్ము సంప్రదించండి.
చంపక్‌లాల్ అండ్ బ్రదర్స్ లిమిటెడ్,
కాటన్ వేస్టు ఎక్సుపోర్టర్లు,
9/12, మెక్‌గ్రేగర్ రోడ్డు,
పి. బి. నం. 718, ఆర్. ఎస్. పురం,
కోయంబత్తూరు.
గ్రాము: Bondas
ఇంగ్లీషులోనే వ్రాయవలెను.

స్థాపితము: 1920 సం॥రం.
సమస్త చర్మవ్యాధులకు, తెల్లమచ్చలు బొల్లి వగైరాలకు చికిత్సా నిపుణులు. కేటలాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిష్టర్డు)
గోపాలపురం, తూ. గో. జిల్లా,
(వయా) తణుకు.

విదేశ పర్వతారోహక దళాల గూఢచారి చర్యలు

నేపాల్ నాయకుని విమర్శ

ఖట్మండు, అక్టోబర్ 29—క్రొత్తగా యేర్పాటు చెయ్యబడిన యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె. ఐ. సింగ్ నిన్న నిక్కడ పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ, నేపాల్‌కు వస్తున్న పెక్కు విదేశ పర్వతారోహక దళాలవారు పర్వతారోహణంలోకంటె గూఢచారంలోనే నిమగ్నులై వున్నట్టు తనకు రహస్య పరిశోధకుల వార్తలు చేరినట్టు తెలిపారు.

విదేశ సహాయసంస్థలు చాలావరకు ఒక దేశంపైకి మరొకదానిని ఉసికొల్పుతూ, విభజించి పాలించే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నవని, ఈ సంస్థలు మన సభ్యతకే కళంకిత మొనరిస్తున్నవని ఆయన అన్నారు.

ఇంకా వార్తలువచ్చినతర్వాత, ఈ విదేశదళాలేవేవో తాను బాహాటంగా ప్రకటించగలనని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో గట్టి చర్య గైకొనాలని అర్థించారు.

నేపాల్‌కు మిశ్రమ మంత్రి వర్గం

సభ్యుల నిర్ణయంపై పార్టీల మధ్య విభేదాలు

ఖట్మండూ, అక్టోబర్ 29—నేపాల్‌లో మిశ్రమ మంత్రివర్గ స్థాపన సందర్భంలో పార్టీల ప్రతినిధులను నిర్ణయించడం విషయమై విభేదాలు పొడసూపినట్టు తెలియవచ్చింది.

మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు నేపాల్ రాజు మహేంద్ర ఒక పద్ధతిని నిర్ణయించారు. దీని ప్రకారం మిశ్రమ మంత్రివర్గంలో నేపాలీ కాంగ్రెసు, నేపాలీ నేషనల్ కాంగ్రెస్, ప్రజాపరిషత్‌లలో ఒక్కొక్క పార్టీ తరపున ఇద్దరేసి ప్రతినిధులు, నలుగురు స్వతంత్రులకు ఇద్దరు ప్రతినిధులు వుండగలరు. నేపాల్‌రాజు మంత్రి వర్గానికి అధ్యక్షత వహిస్తారు.

మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు రాయబారాలు జరుపుతున్న మూడు పార్టీల నాయకులు ఒక్కొక్క పార్టీ తరపున ముగ్గురేసి వ్యక్తుల పేర్లను సూచించినట్టు తెలుస్తున్నది. రేపు రాత్రికి మంత్రివర్గ సభ్యుల పేర్లను రాజు మహేంద్ర నిర్ణయిస్తారు.

ప్రభుత్వం అమ్మజూపే వ్యవసాయపు పంటలపై అమ్మకంపన్ను విధించరట

మద్రాసు, అక్టోబర్ 28—ప్రభుత్వం అమ్మజూపే వ్యవసాయపు పంటలు, తోటలలోని కూరగాయలు వగైరాలను అమ్మజూపినప్పుడు, అమ్మకం పన్నును వసూలు చేయరాదని ప్రభుత్వంలోని న్యాయశాస్త్ర నిపుణులు సలహా చెప్పారు. ఈ విషయాన్ని కొంతకాలంగా ఈ నిపుణులు పరిశీలిస్తున్నారు.

మద్రాసు అమ్మకం పన్నుల చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వం కూడా రిజిష్టర్డు డీలరు కాగలదు. వ్యవసాయపు పంటలపై అమ్మకంపన్ను వసూలు చేయరాదన్న నిబంధన కలదు కనక న్యాయశాస్త్రులు యిప్పుడీ సలహాను చెప్పివున్నారు.



పూనాలో జరిగిన అఖిల భారత కోళ్ళ ప్రదర్శనంలో బహుమతి పొందిన ఆంధ్రులు: (ఎడమనుండి కుడికి) పి. సత్యారావు (విశాఖపట్నం), శ్రీ దేవదాసు (బెంగుళూరు), పి. వి. రమణ (విశాఖపట్నం), అ. హనుమంతరావు (నందిగామ), శ్రీరామయ్య (చిత్తూరు), యస్. ఎ. పి. ప్రసాద్ (ప్రెసిడెంటు, ఆంధ్ర పవుల్ట్రీ అసోసియేషన్) గార్లు

హొస్పేట ప్రాంతంలో ఇనుము, ఉక్కు పరిశ్రమ

మైసూరు ఖనిజ పరిశ్రమల సంఘం సూచన

(మన విలేకరి)

బెంగుళూరు, అక్టోబర్ 29—బళ్లారి జిల్లాలోని సొండూరు హొస్పేట ప్రాంతంలో ఇనుము, ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలని మైసూరు ఖనిజ సంపదల అభివృద్ధి సంఘంవారు తమ నివేదికలో ప్రభుత్వానికి సూచించారు. గత సంవత్సరమే శ్రీ ఏ. భీమప్ప నాయక్ (యం. యల్. ఏ.) అధ్యక్షతను ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మైసూరులోని వివిధ ఖనిజ పరిశ్రమల అభివృద్ధికికూడా ఈ కమిటీ పెక్కు సూచనలు చేసింది.

ఇతర ఖనిజ పరిశ్రమలతోపాటు హొస్పేటలో ఇనుము, ఉక్కు పరిశ్రమను ప్రారంభించడానికి పెట్టుబడి చాలా కావలసి వుంటుంది కనుక, దీనిలో కొంతభాగం కేంద్రప్రభుత్వం నుంచి పొందాలని కూడా సూచించారు. తాము సూచించిన పారిశ్రామిక పథకాల నన్నింటిని ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్పించడం అవసరం కాగలదని కూడా వివరించారు.

చిన్న గనులు కలవారికి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని, ఖనిజ పరిశ్రమల అభివృద్ధికిగాను రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కూడా సిఫారసు చేశారు.

వర్తక సంఘం ఏకగ్రీవ తీర్మానం

హోసూరు, అక్టోబర్ 28—హోసూరు పట్టణంలోని వర్తక సంఘంవారు శ్రీ కె. యస్. మూర్తిగారి అధ్యక్షతను 22 వ తేదీని సమావేశమై హోసూరు తాలూకాను ఆంధ్ర రాష్ట్రములో చేర్చవలసిందిగా కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

హోసూరుతాలూకాలో అధిక సంఖ్యాకులు ఆంధ్రులని తీర్మానంలో పేర్కొన్నారు.

బర్మా ప్రధాని ఉనూ పోలెండ్‌లో పర్యటించడానికి సమ్మతించినట్టు పోలిష్ వార్తాసంస్థ ప్రకటించింది.

పరిశ్రమల అభివృద్ధికి దోహదం

ప్రెసిడెంట్ ఆశాభావం

న్యూఢిల్లీ, అక్టోబర్ 29—భారత పారిశ్రామిక ప్రదర్శనం ప్రారంభోత్సవం సందర్భంలో ప్రదర్శకుల నభినందిస్తూ ప్రెసిడెంట్ ప్రసాద్, వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, పరిశ్రమలశాఖ మంత్రి కృష్ణమాచారి ప్రభృతులు సందేశాలు పంపారు.

భారత పారిశ్రామిక ప్రదర్శన మన్న పేరుతో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను ప్రెసిడెంట్ ప్రసాద్ అభినందించారు.

ప్రదర్శనంలోని వివిధ వస్తువుల భారతదేశం సాధించిన అభివృద్ధికి నిదర్శనాలని వివరిస్తూ, విదేశాలు ప్రదర్శిస్తున్న వస్తువులవల్ల విదేశాలు ఎంతటి అభివృద్ధిని సాధించినవో తెలుసుకోడానికి వీలు కాగలదని, ఇది భారత పరిశ్రమల అభివృద్ధికి దోహద మివ్వగలదని ప్రెసిడెంట్ అన్నారు.

వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ పంపిన సందేశంలో వస్తువుల వినిమయం ఒండొరుల అభిప్రాయాలను తెలుసుకోడానికి దారితీయగలదని, దీన్ని సాధించడమే మన తరంవారి కర్తవ్యమని, ఈ ప్రదర్శనం అందుకు దోహద మివ్వగలదని ఆశిస్తున్నానని అన్నారు.

మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు పంపిన సందేశంలో ఇండియా పారిశ్రామికాభ్యున్నతి పథంలో అడుగు పెట్టనున్నదని, దానిని మరొక దేశం ప్రోత్సహించవలసిన అవసరం లేదని అన్నారు. అయితే, మనకేమి అవసరమో తెలుసుకొని దాన్ని సాధించడానికి పూనుకోవలసివున్నదని, ఈ విషయంలో మాత్రం ఇతర దేశాలను చూచి మనం తెలుసుకోవలసి వున్నదని అన్నారు.

భారీ, మధ్యరకం, లఘు పరిశ్రమల మధ్య సమన్వయం సాధించవలసిన అవసరం కలదని, ద్వితీయ ప్రణాళిక తుది స్వరూపం ఈ దృష్టితోనే నిర్ణయించబడవలసి వున్నదని అన్నారు.

ఈ పరిస్థితులలో ఈ ప్రదర్శనాన్ని ఏర్పాటుచేయడం ఎంతో సమంజసమని వివరిస్తూ, ఆసియాలో ఇంతకు ముందెన్నడూ ఇంత పెద్ద ప్రదర్శనం జరిగివుండ లేదని, ఇది సర్వవిధాలా ఇండియాకు లాభించగలదని కూడా ఈ సందేశంలో శ్రీ కృష్ణమాచారి పేర్కొన్నారు.

ఐసెన్‌హోవర్ సందేశం

అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ సందేశాన్ని వైస్-ప్రెసిడెంట్ నిక్సన్ పంపించారు. ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు సుస్తీ చేయడమే దీనికి కారణం.

ఈ సందేశంలో ఇలాంటి ప్రదర్శనాలవల్ల ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోడానికి అవకాశ మేర్పడగలదని, ఈవిధంగా ఒకరిని మరొకరు పూర్తిగా తెలుసుకొనే అవకాశం వుండగలదని పేర్కొన్నారు.

వాణిజ్యం పన్నుల పరిపాలనా సమస్యలు

కర్నూలు, అక్టోబర్ 28—ఆంధ్రరాష్ట్రంలో వాణిజ్య పన్నులకు సంబంధించిన పరిపాలనా సమస్యలను చర్చించడానికి వచ్చే నెలారంభంలో కర్నూలులో ఒక సమావేశం జరుగుతుంది. వాణిజ్యపు పన్నుల కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు.

సహకార శాఖామాత్యులు శ్రీ డి. సంజీవయ్యగారు పై సమాచారం పత్రికా విలేకరులకు తెలియజేస్తూ, ఆంధ్రరాష్ట్ర అమ్మకం పన్ను సలహా సంఘాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంకల్పించినట్టు కూడా చెప్పారు.

రావినూతల పంచాయతీబోర్డు అధ్యక్షుని ఎన్నిక

ఒంగోలు, అక్టోబర్ 28—ఒంగోలు తాలూకా రావినూతల పంచాయతీబోర్డు ప్రెసిడెంటు చేట్రోలు చిననాగయ్యగారు మరణించినందున ఏర్పడ్డ ఖాళీకి 20 వ తేదీ ఎన్నికలు జరిగినవి. శ్రీ చేట్రోలు సుబ్బారావుగారు 268 వోట్ల మెజారిటీతో ఎన్నుకొనబడినట్లు డిప్యూటీ పంచాయతీ ఆఫీసర్ ప్రకటించారు.

రేవుల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు

ద్వితీయ ప్రణాళిక కింద కేటాయింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 28—ద్వితీయ ప్రణాళిక కింద జరగదగు రేవుల అభివృద్ధిని గురించి చర్చించడానికి నవంబర్ ఎనిమిదవ తేదీన విశాఖపట్నంలో నేషనల్ హార్బర్ బోర్డు అయిదవ సమావేశం జరుగుతుంది.

తూత్తుకోడి, మంగళూర్ రేవుల అభివృద్ధిని గురించి చర్చ జరగగలదట. ఇండియా రవాణాశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఓ. వి. అళగేశన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

ద్వితీయ ప్రణాళిక కింద రేవుల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడుతుంది. దీనిలో అయిదు కోట్ల రూపాయలు చిన్న రేవుల అభివృద్ధికి వినియోగించబడుతుంది.

ఇండియా కొత్త మతం "ధర్మ చక్రం"

శ్రీ మొరార్జీ వివరణ

బొంబాయి, అక్టోబర్ 29—బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ నేడిచ్చట జరిగిన మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ సభకు అధ్యక్షత వహిస్తూ, స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, ఇండియాకు జాతీయ చిహ్నంగా వున్న "ధర్మచక్రం" ఇండియా కొత్త మతంగా వున్నదని అన్నారు. ధర్మచక్రమనేది కేవలం జాతీయ చిహ్నమే కాక, దేశంలోని ప్రతి మతానికి అదే చిహ్నమని కూడా అన్నారు.

కులమత విభేదాల తేడా లేకుండా ఇండియా పౌరులందరూ సమానులని, మత సమానత్వం కూడా కలదని జాతీయ చిహ్నమైన ఆ ధర్మచక్రం సూచిస్తున్నదని అన్నారు. పరస్పరం స్నేహసుహృద్భావాలు, త్యాగం, సహనభావం నేడు జాతీయ జీవితానికి ఎంతో అవసరంగా కలవని, అన్ని యుగాలలోను అనేకమంది ప్రవక్తలు చేసిన ప్రబోధాల సారాంశం కూడా అదేనని శ్రీ మొరార్జీ దేశాయ్ అన్నారు. మహ్మదు ప్రవక్తకూడా సహనభావాన్ని ప్రబోధించాడని, చివరకు శత్రువులను కూడా ద్వేషించరాదని ఆయన చెప్పివున్నాడని వివరించారు. కాని ఆయన ప్రబోధాలను కావలసినట్టు మార్పుచేసుకొని, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడానికి సాధనాలుగా ఉపయోగించుకొనడం జరిగిందని కూడా అన్నారు.

వి. టి. కృష్ణమాచారిచే హట్టాకు ద్వితీయ ప్రణాళిక వివరణ

న్యూఢిల్లీ, అక్టోబరు 28—ఇండియా ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు శ్రీ వి. టి. కృష్ణమాచారి ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు ఆధారభూతములైన ప్రధాన సూత్రాలను ఇండొనీసియన్ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ హట్టాకు నేటి ఉదయం ఇక్కడ గంటన్నర సేపు వివరించారు.

శ్రీ కృష్ణమాచారి మునుముందుగా ప్రథమ పంచవర్ష ప్రణాళిక ద్వారా సాధించబడిన విజయాలను గురించి తెలియజేశారు. ద్వితీయ ప్రణాళికలో మొదటి ప్రణాళికలో వలెనే వ్యవసాయాభివృద్ధికి, నదీలోయ ప్రాజెక్టులకు ప్రాధాన్య మివ్వబడడమే కాకుండా, ప్రధానమైన భారీ పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి, కుటీర పరిశ్రమలను, తదితర చిన్న పరిశ్రమలను అభివృద్ధి పరచి తద్వారా నిరుద్యోగాన్ని చాలా వరకు నిర్మూలించడానికి కూడా ప్రాముఖ్య మివ్వబడుతున్నది.

ఈ సమావేశానికి శ్రీ కృష్ణమాచారి, డాక్టర్ హట్టాలతో పాటు ప్లానింగ్ కమిషన్‌కు చెందిన తక్కిన సభ్యులు, ఇండియా ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశముఖ్, ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా, వీరి సలహాదార్లు, ఇండొనీసియన్ వ్యవసాయ, ఆర్థిక, పబ్లిక్ వర్క్సు శాఖలకు చెందిన 15 మంది ఉన్నతోద్యోగులు కూడా హాజరైనారు.

హట్టా గౌరవార్థం విందు

ఢిల్లీలోని ఇండొనీసియన్ రాయబారి డాక్టర్ ఎల్. ఎన్. పాలార్ నేటి సాయంత్రం ఇక్కడ డాక్టర్ హట్టా గౌరవార్థం విందు చేశారు.

ఈ విందుకు ప్రధాని నెహ్రూ, తక్కిన ఇండియా మంత్రులతో సహా 500 మంది అతిథులు హాజరైనారు.

ఇండొనీసియన్ వైస్-ప్రెసిడెంట్ నేటి ఉదయం ఇక్కడి కమ్యూనిటీ ప్రాజెక్టుల నిర్వహణాధికారులను కలుసుకొని చర్చలు జరిపారు. తర్వాత ఆయన జుమ్మా మసీదును సందర్శించారు.

కరాచీ అక్రమ ఆరోపణలు

ఖాన్ అబ్దుల్ గప్ఫార్‌ఖాన్ ఖండన

లాహోర్, అక్టోబర్ 29—పాకిస్తాన్ పరిపాలకులు తనను, తన సహచరులను ఇండియాలో తప్పితే అఫ్ఘనిస్తాన్ ఏజెంట్లు అని అనడంకంటే శోచనీయమైన విషయం వేరొకటి వుండదని వివరిస్తూ రెడ్‌షర్ట్ దళనాయకుడు ఖాన్ అబ్దుల్‌గప్ఫార్‌ఖాన్ నేడు హెచ్చరించాడు.

పెషావర్‌లో పశ్చిమపాకిస్తాన్ ఏకీకరణను ప్రతిఘటించేందుకై ఏర్పాటు చేయబడిన బహిరంగసభలోవున్న ఉపన్యసిస్తూ, పాకిస్తాన్ పట్ల భక్తివిశ్వాసాలతో వ్యవహరించగలనని తను పదేపదే చెబుతున్నానని, పాకిస్తాన్ రక్షణకై ఇదివరకువలెనే ఇకముందు కూడా నిస్వార్థంగా కృషి చేయగలనని ఆయన అన్నాడు.

ఇంతగా తను చెబుతున్నప్పటికీ స్వార్థపరులు, వ్యవస్థ ప్రాబల్య సాధకులు రెడ్‌షర్ట్ దళంపై నిరాధారమైన నిందలువేస్తూ వుండడం ఘోరాతి ఘోరమని అన్నాడు.

అయినప్పటికీ మనం ఓర్మితో, కృతనిశ్చయంతో కృషి చేయవలసి వున్నదని కూడా ఆయన హెచ్చరించాడు.

సమైక్య పాకిస్తాన్‌ను తను కోరుతున్నాననీ, ఇప్పటి పశ్చిమ పాకిస్తాన్‌లె రాష్ట్రంవలె కాక అంతరంగిక స్వపరిపాలనాధికారం గల రాష్ట్రాల సమాఖ్యనే తాను లక్షిస్తున్నానని ఆయన వివరించాడు.

పశ్చిమ పాకిస్తాన్ అవతరణను ప్రతిఘటిస్తూ ఒక తీర్మానాన్ని, బలూచిస్తాన్ పఖూన్ నాయకుడు ఖాన్ అబ్దుస్ సమద్‌ఖాన్ అరెస్టును నిరసిస్తూ వేరొక తీర్మానాన్ని బహిరంగసభ ఆమోదించింది.

అఫ్ఘన్ సేనల సమీకరణ వార్త

పాకిస్తాన్ కట్టిన కట్టు కథే నట

న్యూఢిల్లీ, అక్టోబర్ 28—పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కొండజాతులను సమీకరించడమే గాక, అదనపు సైనికదళాలను కూడా అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పంపించిందని పాకిస్తాన్ రేడియో వెల్లడించిన వార్త పూర్తిగా సత్యదూరమని అఫ్ఘనిస్తాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు ఖండించినట్టు నేడు ఖబర్ వార్తా సంస్థ ప్రకటించింది.

అఫ్ఘనిస్తాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇంకా ఇలా అన్నాడు:

"పఖ్తూన్ ప్రజలను బలవంతంగా పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రంలో చేర్చినందువల్ల వారు పూర్తిగా కోపోద్రిక్తులైన సంగతి గమనించి, పఖ్తూన్ ప్రజలకు, పాకిస్తాన్ అధికారులకు ఘర్షణ సంభవించవచ్చునని పాకిస్తాన్ ప్రభుత్వం భయపడుతున్నది. అందుచేత పఖ్తూన్‌లపైకి ప్రజలను రెచ్చగొట్టడానికై పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నది."

తాడేపల్లిగూడెం పెద్దకాపు మృతి

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 28—తాడేపల్లిగూడెంలో పెద్దకాపుగా పరిగణింపబడుతూ, గౌరవ ప్రపత్తుల నార్జించిన శ్రీ కర్రి సీతారామయ్యగారు 78 వ ఏట, విజయదశమినాడు స్వర్గస్థులైనారు. ఈయన యిక్కడి వారి వ్యవహారాలను గ్రామపంచాయితీ పద్ధతిలో పరిష్కరిస్తూ పార్టీలను కోర్టుల కెక్కడాన్ని నివారిస్తుండేవారు. ఈయనకు నలుగురు కుమారులు.

సోషలిస్టు ఉద్యమ నిర్మాణం

కార్యకర్తలకు డాక్టర్ లోహియా హెచ్చరిక

కలకత్తా, అక్టోబర్ 29—ఇండియాలో సోషలిస్టు ఉద్యమం తుడిచిపెట్టుకొనిపోకుండా వుండాలని అనుకుంటే సోషలిజానికి అనుగుణంగా వ్యవహరించడాన్ని సోషలిస్టులు నేర్చుకోవాలని డాక్టర్ లోహియా ఉద్బోధించారు.

ఇండొనీసియా సోషలిస్టు ఉద్యమ చరిత్ర ఇండియాలోని, ఇతర ఆసియా దేశాలలోని సోషలిస్టులకు ఒక హెచ్చరిక వంటిదని, ఇండొనీసియాలో సోషలిస్టు ఉద్యమంపూర్తిగా నిర్మూలనమైనట్టేనని, అందుకు పెక్కుకారణాలు వుండవచ్చునని, కాని, ఇండొనీసియాలో సోషలిస్టు ఉద్యమం దెబ్బతినడానికి ఒక ప్రధానమైన కారణ మున్నదని, ఏవో కొన్ని పార్టీలతో కలిసి ఇతర పార్టీలను దెబ్బకొట్టడానికి యత్నించడంలో ఇండొనీసియా సోషలిస్టు నాయకులు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించారని, ఈ కృషిలో వారు విఫలు లయ్యారని, అందువల్ల సోషలిస్టు ఉద్యమానికే దెబ్బ తగిలినదని, ఇదే ప్రపంచంలో ముఖ్యంగా ఆసియాదేశాలలోని సోషలిస్టులు ఇండొనీసియా సోషలిస్టు ఉద్యమ చరిత్రనుంచి నేర్చుకొనవలసిన గుణపాఠమని, అట్టి విధానానికి ఆసియా సోషలిస్టు స్వస్తి చెప్పాలని, ఒకవేళ అదేవిధమైన కార్యక్రమాన్ని అనుసరిస్తే ఇండొనీసియాలో నేషనలిస్టులు, మసుజుమా పార్టీలవలె ఇండియాలో భారత కాంగ్రెసువంటి మధ్యరకం పార్టీలు సోషలిజాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించి కన్సర్వటిజానికి అనుగుణంగా పనిచేయగలవని డాక్టర్ లోహియా పేర్కొన్నారు.

క్రొత్తగా నిర్మించబడిన సోషలిస్టు పార్టీ రాష్ట్ర కమిటీలకు వ్రాసిన ఒక లేఖలో డాక్టర్ లోహియా ఈ విషయాలను పేర్కొన్నారు. ప్రస్తుతపు ప్రజా-సోషలిస్టు పార్టీ గవర్నమెంటు పార్టీతో మరింత ఎక్కువగా చేతులు కలపనైనా కలపాలి, లేదా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి స్వతంత్రంగా వ్యవహరించనైనా వ్యవహరించాలి అని డాక్టర్ లోహియా తన లేఖలో ప్రకటించారు.

బొంబాయిలో సోషలిస్టుపార్టీ నిర్మాణం

బొంబాయి, అక్టోబర్ 29—ఇండియా సోషలిస్టు పార్టీ బొంబాయి యూనిట్‌కు నేడిక్కడ శ్రీ వినాయక కులకర్ణి ప్రారంభోత్సవం చేశారు. ఈ సభకు రేవు కార్మికుల యూనియన్ అధ్యక్షుడు మిస్టర్ పి. డిమెల్లో అధ్యక్షత వహించారు. 300 మందికిపైగా ప్రజలు హాజరైనారు. ప్రజా-సోషలిస్టు పార్టీ, బొంబాయి బ్రాంచికి చెందిన [illegible] మంది ప్రతినిధులు కూడా ఈ సభకు వచ్చారు.

లూధియానా, అక్టోబర్ 29—మహా పంజాబు ఫ్రంట్ కార్యకర్త శ్రీ ముస్సీరాంసైనీ, అభ్యంతరకరమైన ఉపన్యాసం చేసినందుకుగాను పోలీసులు అరెస్టుచేసి కేసు పెట్టారు.









Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.